ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ నీలంరాజు వెంకటశేషయ్య ౬౦౩౧౧౦

సంపుటి : 31 సంచిక : 180   విజయవాడ   4-7-1966   సోమవారం   పేజీలు 6 : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార విస్తృతగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలకు	9—50	11—50
6 నెలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

లాభసాటి వృత్తి 'భిక్షాటన'

కాన్పూర్, జూలై 3:—దేశంలోని ప్రధానమైన పారిశ్రామిక నగరాలలో ఒకటైన ఇక్కడ జనాభా 15 లక్షలు. ఈ పదిహేనులక్షలమందిలో కనీసం 15,000 మందైనా కేవలం భిక్షాటనచేసే జీవిస్తుంటారని అంచనా. అయితే సాధారణ పౌరకుటుంబాలకంటె ఈ భిక్షుక కుటుంబాలే ఎంతో హాయిగా జీవితం సాగిస్తుంటాయని కొన్ని వివరాలనుబట్టి తేలింది. ఒక్కొక్క భిక్షుక కుటుంబం నెలతిరిగేసరికి రు. 700 లకు తక్కువగాకుండా ఆర్జిస్తున్నట్లు పరిశోధించగా తేలింది. భిక్షుకవృత్తే లాభసాటిగా వున్నందున పీరు మరేపని చూపించినా చేయడానికి ఇష్టపడరు. ఒక్కొక బిచ్చగాడు నగటున నెలకు కనీసం రు. 100 లు ఆర్జిస్తాడు.

ఆయుధోత్పత్తిలో స్వయం సమృద్ధిసాధనే దేశానికి శ్రీరామరక్ష

ఆవడిలో టాంకుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఉద్ఘాటన

రక్షణ బలాలకు అవసరమైన సాధనసామగ్రి సమకూర్చడంలో వెనుకపడడం జరగదని స్పష్టీకరణ

మద్రాసు, జూలై :3

దేశరక్షణకు ఆయుధాలు, ఆయుధ పరికరాల విషయంలో పరదేశాలపై ఆధారపడి ఉన్నంతవరకూ జాతి శక్తివంతం కాజాలదని, ఆయుధోత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించుకోడంద్వారానే దేశం తన రక్షణపాటవాన్ని పెంపొందించుకోగలదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఉద్ఘాటించారు.

ఈ విషయాన్ని గ్రహించినందువల్లనే ఇండియా, దేశీయ రక్షణ ఉత్పత్తులకు, ఆయుధోత్పత్తికి సంబంధించిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకు ఏనాడో పునాదులు వేసుకున్నదని, మద్రాసుకు సమీపానగల ఆవడిలో నేటి సాయంత్రం భారీ టాంకుల ఫ్యాక్టరీకి లాంఛన ప్రాయంగా ప్రారంభోత్సవం జరుపుతూ ప్రధాన మంత్రి తెలియజేశారు.

ఈ ఫ్యాక్టరీ 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.

భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలు, అనేక నూతన విధానాలను కనుగొని, శక్తివంతమైన ప్రత్యామ్నాయ ఆయుధ పరికరాలను తయారు చేయగలిగారని ప్రధాన మంత్రి తెలియజేశారు. మిశ్రమ లోహాలలోగల చిక్కు మర్మాలను, ఆధునిక లోహ పరిశోధనలో అంతర్గర్భితమైఉన్న అనేక మెళుకువలను మన శాస్త్రవేత్తలు తెలుసుకుని దేశానికి ఎంతో తోడ్పడ్డారని ఆమె ప్రశంసించారు.

ఒక విషయాన్ని తిరిగి కనుగొనడానికి ప్రయత్నించేబదులు, ఏనాడో కనుగొని ఉన్న విషయం తాలూకు పరిజ్ఞానాన్ని [illegible] సంపాదించుకున్నట్లయితే దానివలన [illegible] కూడా కలిసి రాగలదని, ఇవ్విధంగానే పారిశ్రామికంగా గొప్ప ప్రగతి సాధించగలిగినదని ఆమె అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం శీఘ్రగతిని పూర్తిగా వస్తున్నదని, దానిని మనం పూర్తిగా సంపాదించుకుని సత్ఫలితాలను సాధించడం అవసరమని ప్రధాన మంత్రి తెలియజేశారు.

"అనేక భారీ ప్రాజెక్టులను నిర్మించడానికి అవసరమగు శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చేకూర్చుకొనగలిగాము. భారతీయ ఇరిగేషన్ ఇంజనీర్ల శక్తిసామర్థ్యాలు ఎలాంటివో ఈనాడు ప్రపంచానికంతటికీ తెలుసు. లోహ సంబంధమైన, రసాయన సంబంధమైన శ్రమలో కూడా మనం తగు నైపుణ్యాన్ని శక్తిసామర్థ్యాలను సముపార్జించుకోడానికి కృషి చేస్తున్నాము. రక్షణ ఉత్పత్తుల విషయంలో కూడా మనం ప్రతిభా వ్యుత్పత్తులను అభివృద్ధి పరుచుకున్నాము" అని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి.

ఈ సందర్భంలో శ్రీమతి ఇందిరా గాంధి తిరుచునాపల్లిలో 1.3 కోట్ల రూపాయల [illegible]ంచిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి నేటి ఉదయం తాను ప్రారంభోత్సవం జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా భారతీయ సాంకేతిక నిపుణులే రూపొందించి, నిర్మించారని ఆమె తెలియజేశారు. నవభారత చరిత్రలో ఆవడి పేరు చిరస్థాయిగా నిలువగలదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణానికై దేశం కృతనిశ్చయంతో సాగిస్తున్న కృషిలో ఆవడి ఒక ఉజ్వల ఘట్టమని ఆమె అభివర్ణించారు. టాంకు ఫ్యాక్టరీ రావడంతో ఆవడి, మన సైనిక శక్తికి, స్వయం సమృద్ధికి ప్రతిబింబంగా భాసించగలదని కూడా ఆమె అన్నారు.

"గత సెప్టెంబరులో సరిహద్దులో జరిగిన పోరాటంలో దేశంలో పెద్ద—చిన్న అందరికీ కూడా రకరకాల టాంకుల పేర్లు సుపరిచితమై పోయాయి. ఇండియాలో తయారైన విజయచిహ్నమగు 'వైజయంత' టాంకు, దేశ అవసరాలను తీర్చి, ఆయుధాల విషయంలో మనం స్వయంసమృద్ధమై ఉన్నా మన్నదానికి చిహ్నంగా నిలువగలదు" అన్నారు శ్రీమతి ఇందిరా గాంధి.

విద్యావ్యవహారాల కమిషన్ నివేదికను విలేఖరులగోష్ఠిలో జూన్ 29న శ్రీ చాగ్లా విడుదల చేసినప్పటి చిత్రం

కాశ్మీర్‌లో కొత్తపార్టీ ఏర్పాటు

బక్షీ ఘులాంమహమ్మద్ వివరణ

['ఆంధ్రప్రభ' ప్రతినిధి]

హాంగ్‌కాంగ్, జూలై 3:—

కాశ్మీర్‌లోని ప్రభుత్వపక్షమైన కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరించగల ఒక కొత్త నేషనలిస్టుపార్టీ ఏర్పడబోతున్నదని బక్షీ ఘులాంమహమ్మద్ నేడు పత్రికాప్రతినిధులతో పేర్కొన్నారు.

1500 మంది కార్యకర్తలు జూలై తొమ్మిదవతేదీన సమావేశమై, పార్టీ పేరును లక్ష్యాలను నిర్ణయించగలరని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌పార్టీలో ఈ పక్షకు ప్రధాన విషయాలపై పెద్ద విభేదాలు లేవని, కాశ్మీర్ ఇండియాలో భాగమనే తనపార్టీ ఎప్పుడూ [illegible]స్తున్నదని ఆయన అన్నారు.

[illegible] సాదిక్ ప్రభుత్వం పెరిగిపోతున్న [illegible] నిరుద్యోగ సమస్యను పరి[illegible] స్వాగతం చెబుతారు. తాను ఈ పరిస్థి[illegible] రజాలవని శ్రీ

వ మునిగి మంది మృతి

[illegible] ప్రభుత్వాన్ని కోరారని, అయితే [illegible] ప్రభుత్వంనుంచి ఎట్టి జవాబు లభించలేదని ఆయన అన్నారు.

దేశంలో ప్రస్తుత క్లిష్టసమస్యలకు ప్రభుత్వ విధానాలు కారణంకావు

ముందు గడ్డురోజులనన్నం ప్రజలు ధైర్యంగా ఎదుర్కొనాలని మద్రాసుసభలో ప్రధాని విజ్ఞప్తి

మద్రాసు, జూలై 3:—

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి నేడు [illegible] గట్టిగా సమర్థిస్తూ, ఈవిధానాలు సక్రమమైన [illegible]నడానికి దేశంలో ప్రస్తుత పరిణామాలే నిదర్శనమని ఉద్ఘాటించారు.

నేటి సాయంత్రం ఇక్కడి మెరీనా బీచ్‌లో రెండులక్షలమందికి పైగా ప్రజలు హాజరైన [illegible]డమైన బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తూ "ఒక క్లిష్ట సమస్య పిదప మరొక క్లిష్ట సమస్యను మనం ఎంతో విశ్వాసంతో, ఐకమత్యంతో ఎదుర్కొనడమే మన విధానాలు సక్రమమైనవనడానికి నిదర్శన"మని అభిభాషించారు.

"మనం నేడెట్టి చర్యలు గైకొన్నా, ఎట్టి ఇబ్బందులలో వున్నా అందుకు జంకవలసిన పనిలేదు. ఇవన్నీకూడా మన విధానాల లోపం వల్ల ఏర్పడినవి కాదు. కాని ఇటీవలి కొన్ని సంఘటనలవల్ల మనపై చెప్పలేనంత భారం పడింది" అని శ్రీమతి ఇందిరా గాంధి అన్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి మార్గాంతరం ఏదైనా వున్నదా అని ప్రధాని ప్రశ్నిస్తూ, ఈపరిష్కారానికి వేరే అడ్డదారిగాని, ప్రస్తుతం చేస్తున్న దానికంటె వేరే మార్గంకాని లేదని స్పష్టీకరించారు.

సమస్యల పరిష్కారానికి మనం జాప్యం చేస్తే అవి మరింత క్లిష్ట రూపం దాల్చి పరిష్కారానికి సాధ్యంకావు, వీటిని మన త్వరితగతిని పరిష్కరించాలనుకుంటున్నాము. ఇందువల్ల అవి తేలిక కాగలవు అని ప్రధాని అన్నారు.

దేశానికి ముమ్ముందు గడ్డురోజులున్నవని వచ్చే కొద్దినెలలు చాల కష్టంగా వుండగలవని, దారిద్ర్యం వంటి పెద్ద సమస్యలను కొద్దికొద్దిగా పరిష్కరించడం సాధ్యంకాదని, ప్రధాని అన్నారు.

"నూతిలోదిగబడినపుడు కొంచెంకొంచెంగా అటూ ఇటూ కదిలినందున లాభంలేదు. అందులోనుంచి బయటపడడానికి అక్కడినుంచి దూక యత్నించాలి. కొన్ని సమస్యలను పెద్ద ఎత్తున చూడాలి. మన ముందొక బృహత్ సమస్య వున్నపుడు తాబేటి నడకవల్ల మనం ఏమీ సాధించ"మని ప్రధాని అన్నారు.

మనం అనుసరిస్తున్న విధానాలు సరియైనవని ఆమె పదేపదే పునరుద్ఘాటిస్తూ మన ఇబ్బందులకు ఈ విధానాలు సరియైనవి కాకపోవడం కారణంకాదని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనపై భారాన్ని అధికం చేశాయని ఆమె అన్నారు.

"మనం ఈనాడు కొన్ని ఇబ్బందులలో చిక్కుకున్నాము. కాని నాకు వీటినుంచి బయట పడగలమనే ధైర్యం, ప్రజలపై విశ్వాసం వున్నాయి.

"వచ్చే కొద్దినెలలో మనం కృత నిశ్చయంతో ధైర్యంతో, క్రమశిక్షణతో ఐకమత్యంతతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటే, మనం ఆ ఇబ్బందిని దాటి, అప్పటినుంచి మరింత వేగంగా ప్రగతి పథంలో పరుగులు తీయగలము" అని శ్రీమతి ఇందిరా గాంధి ఉద్ఘాటించారు.

సుబ్రహ్మణ్యం, మెహతాలపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల యోచన

పూనా, జూలై 3:— జాతీయ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్లమెంటుసభ్యులు కొందరు ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంపైన, ప్లానింగుమంత్రి శ్రీ అశోకమెహతాపైన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీసమావేశంలో అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించడానికి ఆలోచనలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా నేడు తెలియవచ్చినది.

దేశంలో రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీల స్థాపనకుసంబంధించి ఒక అమెరికన్ కంపెనీతో శ్రీ సుబ్రహ్మణ్యం ప్రోద్బలంపై కుదుర్చుకున్నట్టుగా చెప్పబడుతున్న ఒప్పందం సోషలిస్టు విధానాలకుపూర్తిగా విభిన్నమైనదని, స్వర్గీయ నెహ్రూ రూపొందించిన ఆర్థికవిధానానికి ఇది ఏవిధంగాకూడా అనుగుణంగా లేదని అవిశ్వాస తీర్మానాన్ని సంకల్పించిన ఈ కాంగ్రెస్‌సభ్యులు భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలవారు పేర్కొన్నారు.

శ్రీ అశోకమెహతా ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన ప్రసంగాలు సోషలిస్టువిధానాలద్వారా ఆర్థికస్వాతంత్ర్యాన్ని సాధించే లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నవని కూడా వీరుభావిస్తున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ మెహతా సాగిస్తున్న ప్రసంగాలు, వారివేతం వెనుక ఇమిడి ఉన్న విధానాలు దేశాన్ని ఆర్థికంగాను, ఆతర్వాత రాజకీయంగాను పరాధీనస్థితికి దిగజార్చేవిగా ఉన్నవని కూడా వీరుగట్టిగా విశ్వసిస్తున్నారు.

దేశ రక్షణ విషయంలో పొరపాట్లు జరిగినట్లు ఆరోపిస్తూ లోగడ మాజీరక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ పై పార్టీలో అవిశ్వాసంతీర్మానం ప్రతిపాదించడం జరిగింది కనుక, ఆర్థికరంగంలో శ్రీ మెహతా, శ్రీ సుబ్రహ్మణ్యం సాగిస్తున్న అవకతవకలకు వారిపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం సమంజసమే కాగలదని వీరుభావిస్తున్నారు.

రాష్ట్రమంత్రివర్గ సమావేశం

హైదరాబాదు, జూలై 3:— రాష్ట్ర మంత్రివర్గం రేపు ఉదయం 10—30 గంటలకు సమావేశమవుతుంది. శాసనసభ సమావేశం సాయంత్రం జరుగుతుంది.

చైనాపార్టీ ప్రచారశాఖ అధిపతికి ఉద్వాసన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హాంగ్‌కాంగ్, జూలై 3:— కమ్యూనిస్టు చైనా అవతరణ మొదలుకొని యింతవరకు ప్రచారశాఖను నిర్వహిస్తూ వచ్చిన చౌయాంగ్‌ను పార్టీనుండి తొలగించినట్లు తెలుస్తున్నది. పార్టీ వ్యతిరేక ప్రముఖులలో చౌయాంగ్ ఒకరని బాహాటంగా పెకింగ్ రేడియో ప్రకటించడాన్నిబట్టి అతడు పదవీ భ్రష్టుడయ్యారన్నది తేలిపోయింది.

సాహిత్యం— లలిత కళల రంగంలో మావో సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బూర్జువావిజనిష్టు ధోరణులను చాలకాలంగా ప్రచారం సాగిస్తున్న వ్యక్తిక్రింద చౌయాంగ్‌ను చైనా పరిగణించింది.

పార్టీనుండి సమాచారశాఖకు చెందిన చాలమంది అధికారులు, జర్నలిస్టులు, రచయితలకు ఉద్వాసన జరిగిందని 'రెడ్‌ఫ్లాగ్' పత్రిక వ్రాతలు సూచిస్తున్నాయి. పార్టీ కేంద్రకమిటీ నిర్విరామకృషి ఫలితంగా ఇటీవల కొద్దినెలలకాలంలోనే పార్టీ మునుగుచాటున "ద్రోహుల ముఠాలు" చాలా వున్నట్లు కనిపెట్టడం జరిగిందని ఈ పత్రిక పేర్కొన్నది.

వియత్నాం యుద్ధం విస్తరించి, అమెరికన్ బాంబర్ విమానాలు చైనీస్ గగనతలాలు ఉల్లంఘించే ప్రమాదం వున్నందున అమెరికా దాడిని ఎదుర్కొనుటకై చైనీస్ ప్రజలను సమాయత్తం చేయడమే 'విద్రోహుల ఏరివేత' ఉద్యమం ప్రధాన లక్ష్యమని రెడ్ ఫ్లాగ్ పత్రిక పేర్కొన్నది.

జాతిని ఎదుర్కొనుటకై చైనీస్ ప్రజలను సమాయత్తం చేయడమే 'విద్రోహుల ఏరివేత' ఉద్యమం ప్రధాన లక్ష్యమని రెడ్ ఫ్లాగ్ పత్రిక పేర్కొన్నది.

శ్రీ నందా 68వ జన్మదినోత్సవం

న్యూఢిల్లీ, జూలై 3 :— కేంద్ర హోం మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందాకు రేపు 68 వ జన్మదినం.

లాపెజ్, జూలై 3:— బొలీవియాలో రెండు సంవత్సరాల సైనికపాలన అనంతరం జనరల్ ఎన్నికలు జరిగాయి.

వియత్‌కాంగ్‌పై అమెరికా విమానాల అగ్నివర్షం

ప్లేకూవద్ద సైనికశిబిరంపై ముట్టడి వైఫల్యం

సైగాన్, జూలై 3:—

దక్షిణ వియత్నాంలో ప్లేకూ వద్ద ప్రత్యేక సైనికదళ శిబిరంపై గతరాత్రి వియతకాంగ్ దళాలు పెద్దపెట్టున దాడి జరిపాయి. అమెరికన్ జెట్‌ఫైటర్ విమానాలు వెంటనే ఎదురు దాడులు సాగించి, వియతకాంగ్ దళాలను వెనక్కు నెట్టివేయగలిగాయి.

కనీసం రెండు వియతకాంగ్ దళాలను సైనిక శిబిరంనుండి వెనక్కు మరలించడం జరిగింది. అయితే, ఇరుపక్షాలకు కలిగిన నష్టం వివరాలు తెలియడం లేదు.

టోంకిన్ సింధుశాఖలో నిన్న రెండుగంటల పాటు జరిగిన భీషణ పోరాటంలో మూడు టార్పెడో పడవలను ముంచివేసిన అనంతరం పట్టుబడిన 19 మంది ఉత్తర వియత్నామ్ నావికా సైనికులనుండి సమాచార సేకరణకు ప్రయత్నం జరుగుతున్నది.

గాయపడిన వీరందరకు వైద్య సౌకర్యాలు కల్పించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రకటించింది.

ఉత్తర వియత్నామ్ సైనికులను ఏప్రాంతానికి తీసుకుని వెళ్ళినదీ తెలియజేయడానికి అమెరికా రక్షణశాఖ నిరాకరించింది.

హానోయ్, హైఫాంగ్ నగరాలపై అమెరికా

(మిగతా 2 వ పేజీలో)

సింగపూర్‌లో అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

సింగపూర్, జూలై 3:— సింగపూర్‌లోని నాలుగుపేటలలో నేడు జరిగిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ఉపయోగించారు.

అస్సాంకు తిరిగి వరద ప్రమాదం

గౌహతి, జూలై 3:—వారం రోజులుగా ఎడతెగనివర్షాలఫలితంగా బ్రహ్మపుత్రలోయ ప్రాంతం అంతా రెండవసారి వరదలబీభత్సాన్ని ఎదుర్కొనవలసివస్తున్నది.

బ్రహ్మపుత్ర, దాని ఉపనదులలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ధన్‌బాద్, జూలై 3:— గురువారంనాడు ప్రజలు హింసాత్మకచర్యలకు దిగినందున ఆటోమాటిక్ ఆక్సిజన్, అసిటిలిన్ కంపెనీలకు చెందిన అనేకమంది కార్మికులు కొలువిని ఖాళీ చేశారు.

వెంకటేశ్వర, ఉస్మానియా: కళాశాలల నిర్వహణ

ప్రభుత్వం చేపట్టే సూచన

ఆంధ్రప్రభ ప్రతినిధి

హైదరాబాద్, జూలై 3 :—

శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల యాజమాన్యానగల కళాశాలలన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ఇక్కడ విశ్వసనీయంగా తెలుస్తున్నది.

స్వాధీనం చేసుకునే ఈ కళాశాలల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌కు అప్పగిస్తారు. రాష్ట్రంలో ఇట్టి కళాశాలలు 11 — ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రింద 10, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్రింద ఒక కళాశాల—వున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇట్టి కళాశాలలు లేవు.

ఈ విషయాన్ని పరిశీలించడానికి శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల సిండికేట్‌లు ఉపసంఘాలను [illegible] తెలుస్తున్నది.

[illegible]

కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం లోగడ స్వాధీనం చేసుకున్నది.

రాష్ట్రం మొత్తంలో యూనివర్సిటీ కంట్రోలు క్రిందగల కళాశాలలు మినహా 90 కళాశాలలున్నవి. ఇందులో విశ్వవిద్యాలయాలక్రిందగల కళాశాలలు 11, ప్రభుత్వ కళాశాలలు 30 వున్నాయి. మిగతావి అనుబంధ కళాశాలలు.

ఈ 11 కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగానే విశ్వవిద్యాలయాలకు వాటి ఆవరణలోగల కళాశాలలు మాత్రమే మిగిలి వుంటాయి.

అన్ని కళాశాలలలో ఒకే విధమైన ప్రవేశ పెట్టడానికి ఈ ప్రతిపాదన చేయబడింది. అయితే సవరింపబడిన విశ్వవిద్యాలయాల [illegible] ప్రతి విశ్వవిద్యాలయం పేండి [illegible], ప్రభుత్వానికి ఈ కళాశాలల బదలాయింపు గురించి సూచించే అధికారం వుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయావరణలోగల వివిధ కళాశాలలకు ప్రిన్సిపాల్స్‌గా ప్రొఫెసర్లనే [illegible] ఒకరి పిదప ఒకరిని నియమించేగలరు.

[illegible] పనిచేయడానికి

ఆర్థిక సుస్థిరత్వ సాధనలో ప్రభుత్వ సిబ్బంది కర్తవ్యం

హైదరాబాద్ ఇంజనీర్ల వార్షికసభలో మంత్రి శ్రీ చెన్నారెడ్డి హితవు

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాదు, జూలై 3:—

జాతీయ ఆర్థిక వ్యవస్థను సుసంఘటితం చేయడానికి అనువైన వాతావరణం కల్పించడంలో పరిపాలనా యంత్రాంగానికి సంబంధించిన సిబ్బంది సంస్థలు తోడ్పడాలని ఇంజనీరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ యం. చెన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్థికమంత్రి నేడు హైదరాబాద్ ఇంజనీర్ల అసోసియేషన్ 17వ మహాసభకు ఇంజనీర్ల ఇన్‌స్టిట్యూట్‌లో ప్రారంభోత్సవం జరిపారు. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ జి. యస్. మేల్కోటే అధ్యక్షత వహించారు.

వచ్చే జనరల్ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిలో అంతర్జాతీయ మార్కెట్‌లో భారత కరెన్సీ విలువను తగ్గిస్తూ చర్య గైకొనడం సాహసంతో కూడినదంటూ డాక్టర్ చెన్నారెడ్డి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాన్ని సమర్థించారు.

ఈ నిర్ణయంలోని యాథార్థ్యాన్ని ఆచరణలో సాధించడంలో ఇంజనీర్లసంస్థ వంటిసిబ్బంది సంస్థలు ప్రధానమైన పాత్రనునిర్వహించవలసి యున్నవని ఆయన అన్నారు.

దిగుమతులతో ప్రమేయంలేని ఉత్పత్తుల ధరలను, కరెన్సీ విలువ తగ్గింపుఅనంతరం పెంచడం, ప్రస్తుత పరిస్థితిని స్వప్రయోజనానికి వినియోగించుకోవడమేనని మంత్రి అన్నారు. వినియోగ దారుల దేశీయమైనసరకుల ధరలను వర్తకులు పెంచే యెడలఆసంధర్భంలో వారిపాత్రఅమానుషము, విద్రోహకరము కాగలదని ఆయన హెచ్చరించారు.

రెండు ప్రాంతాలు విలీనం చేయబడినసంవత్సరాలు గడిచినా ఈ మహాసభలో ఆంధ్రఇంజనీర్లు లేకపోవడంపై వారి ఈ వైఖరిపట్ల మంత్రి తన విచారాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వ సిబ్బందిసంస్థలు అవి తెలంగాణావైనాసరే, ఆంధ్రవైనాసరే పాలనావిషయాలలోను, వారి కృషిని సమన్వయపరచడంలోను సమైక్యతను తప్పక పాటించి తీరాలని రాష్ట్ర ఆర్థికమంత్రి అన్నారు.

స్వాగతవక్తలతో పేర్కొన్నవారి సాధకబాధకాలతోపాటు, దానిలో తమ కృషికిసంబంధించిన పాలకవిషయాలను కూడాపేర్కొనివుండవలసిందని ఆయన అన్నారు. ప్రభుత్వసిబ్బంది తమవ్యక్తిగతసమస్యలను మాత్రమేగాక వృత్తి సంబంధమైన విషయాలపై గూడాచర్చించాలన్నారు.

డాక్టర్లవలెగాక ఇంజనీర్లు తలుచుకుంటే సిబ్బంది సామర్థ్యాన్ని పెంచగలరని ఆయన

(మిగతా 3 వ పేజీలో)

పరీక్షపై అమెరికా నిపూ

పాపెట్, జూలై 3:— ఫ్రాన్సు అణ్వస్త్ర పరీక్షను నిర్వహించిన మోరోరువా దీవిపై అమెరికన్ జెట్‌విమానం పరీక్ష జరిగినవెంటనే ప్రయాణంచేసి వెళ్ళిందని ఫ్రెంచి అధికారులు ప్రకటించారు.

ఒక సుర్తు తెలియని పడవ మేరీవ్‌కూడా అణ్వస్త్ర పరీక్ష జరిగిన ప్రాంతంలో కనిపించిందని ఇదికాక పరీక్ష జరిగే ప్రాంతం అనుకుని రెండు అమెరికన్ నౌకలు, రెండు విమానాలు విహరించినవని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు.

చిత్రజగత్తు

'ఈపువ్వుని … వచ్చుని వాకెందుకూనీ కొన్న మంచివి కావాలి!'
'మంచివి కావాలంటె మీ రేడియోదొటుకి రావు! నే చెప్పేరేటుకి కొనాలి!'

HINDALCO
హిందాల్కో
అల్యూమినియం
★ షీట్లు ★ సెక్షన్ ★ కడ్డీలు ★ గొట్టములు
★ఆంగిల్సు ★ చానెల్సు ఇంకను ఇతర సరుకులు.
కావలసినవాటికి మాకు వ్రాయండి :
భారత అల్యూమినియం కార్పొరేషన్,
88/90, 3 వ భోయ్‌వాడ, భూలేశ్వర్, బొంబాయి—2.
ఫోన్ : 334009—331705.   తంతి :METALSHEET
బొంబాయి డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు :
హిందుస్థాన్ అల్యూమినియం కార్పొరేషన్,
రేణుకూట్ (ఉ. ప్ర)
ఎస్సోసియేటెడ్ ఆఫీసులు :
కాంటే మెటల్ డిపో, బొంబాయి—మద్రాసు

విగనిగలాడే నిడుపాటి జుట్టు [illegible] రాణింపచేస్తుంది
• దురదను [illegible] తొలగిస్తుంది.
• జుట్టు రాలటం అరికడ్తుంది.
మీ శిరోజాలలో దాగియున్న సౌందర్యాన్ని
కేశవర్ధినితో వెలికి తీయండి


కేశవర్ధిని ప్రాడక్ట్స్, మద్రాసు-14

దక్షిణ రైల్వే
నోటీసు

దొనకొండ స్టేషనులో మూడు సంవత్సరములపాటు రు. 850 సాలుసరి లైసెన్సు రుసుము మీద ఫలహారములు, భోజనము, ఆహారపు ప్యాకెట్లు, పానీయములు వగైరాల ప్లాట్‌ఫారం స్టాలు కంట్రాక్టు నిమిత్తం పేరొందిన, అనుభవముగల హోటలుదారుల నుండి దరఖాస్తులు దిగువ సంతకముదారుకు 15—7—66 వరకు చేరులాగున కోరబడుచున్నవి. లైసెన్సు రుసుముతోపాటు సెక్యూరిటీ డిపాజిట్టు క్రింద రు. 535 చెల్లించవలెను.

మిగతా వివరములు దొనకొండ స్టేషను మాస్టరునుంచి పొందవచ్చును.

డివిజనల్ సూపరింటెండెంట్
[కమర్షియల్] విజయవాడ.

మూలశంకకు త్వరగా నమ్మకమైన [illegible]
హెడెన్సాతో చికిత్సను పొందండి
-శస్త్రచికిత్స అవసరములేదు!

మొలలకేమి బాధ ఉంది? తీవ్రంగా దురద వుందా? మంటతో నెత్తురు వస్తుందా? అమోఘమైన చికిత్స ఎంతమాత్రము కాలయాపన చేయవద్దు! ఉపేక్షిస్తే తీవ్రమైన పరిస్థితులకు దారితీసి-శస్త్ర చికిత్స తప్పనిసరి కాగలదు. సకాలంలో హెడెన్సాతో ఉపశమనాన్ని పొందండి. ఇది నమ్మకమైన మూలశంక నివారణము. 108 దేశాలలో వైద్యులందరూ సిఫారసు చేస్తున్నారు. హెడెన్సా త్వరితంగా గుణాన్నిచ్చి బాధను దురదను శమింపచేస్తుంది—విరేచనము ఎంతమాత్రము కష్టమనిపించదు. హెడెన్సాలో ఉండే అమోఘమైన మందుల సామర్థ్యంగా గుణాన్ని కలిగించి రక్తకంతలను ముడుచుకొన చేసి ఆరోగ్యకరమైన టిస్యూ తంతుల వృద్ధికి సహకరిస్తుంది. నమ్మకమైన మూల శంకలకు సకాలంలో హెడెన్సా చికిత్స చేసుకుంటే తీవ్ర శస్త్ర చికిత్స అవసరముండదు!

హెడెన్సాలో మత్తును కల్గించే మందులు ఏమియు లేవు.

[illegible]

ది డాలర్ కంపెనీ
337, తంబుచెట్టి స్ట్రీటు
మద్రాసు-1.
[illegible]

ఇండియాకు బ్రిటన్ ఆర్థిక సహాయం

ఢిల్లీ, జూలై 3:— ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన సహాయక సంస్థ దేశాలుకూడా అంగీకరించే పక్షంలో భారతదేశం ఋణాల చెల్లింపుభారాన్ని బ్రిటన్‌భరించడానికిసిద్ధంగా వుంది. ఇండియా ప్రస్తుతం చెల్లించవలసిన ఋణాలకొన్ని వందలకోట్ల డాలర్లను దాటింది.

ప్రస్తుతంవున్న పరిస్థితులలో ఇండియా వెంటనే ఋణాన్ని చెల్లించే స్థితిలో లేదు. భారత దేశంతోసరాసరి ఋణాల చెల్లింపుకార్యక్రమంపై ఒడంబడికకుబ్రిటన్ సిద్ధంగా లేదు.

ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురి లండన్‌లో బ్రిటిష్ అధికారులను కలుసుకొన్నప్పుడు ఇది బయటకు వచ్చింది.

ఎక్కువ సహాయం కావాలని ఇండియా కోరుతున్నప్పటికీ ప్రతి ఏటా మూడుకోట్ల పౌన్ల మేరకు బ్రిటన్ సహాయాన్ని అందజేయు కలదు,

యుగోస్లావ్ పార్టీలో ముసలం

శ్రీ టిటో ప్రతికూల స్టాలినిస్టువర్గం ఏరివేత

బెల్‌గ్రేడ్, జూలై 3:— యుగోస్లావియా ఉపాధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ రాంకోవిక్ రాజీనామా, ఆయన ప్రధాన అనుయాయుడు శ్రీ స్వెటిస్లావ్ స్టెఫనోవిక్ బర్తరఫ్‌ల దృష్ట్యా దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి పునర్వ్యవస్థీకరణ చర్యలు వెంటనే చేపట్టాలని యుగోస్లావియా కమ్యూనిస్టు నాయకులు కోరారు.

మూటయేబది ఐదుమంది సభ్యులు గల యుగోస్లావ్ కమ్యూనిస్టుపార్టీ కేంద్రసంఘ సర్వసభ్య సమావేశం గతశుక్రవారంనాడు బ్రియోనీలో జరిగింది.

ఈ సమావేశం శ్రీ స్టెఫనోవిక్‌ను పార్టీ సభ్యత్వం నుంచి బర్తరఫ్‌చేసి, ఆయనకు ప్రభుత్వంలోగల పదవినుంచి కూడా బర్తరఫ్‌చేయాలని సిఫార్సు చేసింది.

దేశంలో సోషలిజం స్థాపనలో కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక కాంగ్రెసును సమావేశ పరచవలసిన అవశ్యకతను పరిశీలించడానికి 40మంది సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

శ్రీ రాంకోవిక్ స్థానే, పార్టీ సహకార్యదర్శిగా శ్రీ మిజాల్కో టోడోరోవిక్‌ను నియమించింది.

ఇంతవరకూ శ్రీ రాంకోవిక్‌ను శ్రీ టిటోకు వారసుడుగా భావిస్తున్నారు. శ్రీ టిటోకు అనంతరం స్టాలినిస్టు పంథాలో అధికారం హస్తగతం చేసుకునేందుకు ఆయన అనుసరిస్తున్న చర్యల మూలంగా ఆయన రాజీనామా చేయవలసి వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ రాజీనామాను కూడా పార్టీ కేంద్ర సంఘం ఆమోదించింది. ఆయన పార్టీలో సహా కార్యదర్శిపదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

ఆయన అనుయాయులను అన్ని స్థాయిలలోను క్షాళనం చేయుడానికి ప్రతి పదవికగా రాజీనామాను ఈ సంఘం ఆమోదించింది.

ప్రభుత్వం నియమించే ఒక కమిషన్ ఇక ఆయన పదవీ దుర్వినియోగంపై దర్యాప్తును కొనసాగిస్తుంది.

సోవియటూనుంచి ఎన్నికైన యుగోస్లావ్ పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ ఎడ్వర్డు కార్దెల్జా కిపోటీగా పై బీరియా నుంచి ఎన్నికైన స్థిరం కోవేనే అధికారం హస్తగతం చేసుకునేందుకు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ స్టాలిన్ పంథాను అనుసరిస్తున్నట్లు ఆరోపించబడింది.

ద్వితీయ ప్రపంచ సంగ్రామ సందర్భాలలో నాజీల [illegible] ధైర్య సాహసాలతో పోరాడినందుకు [illegible] శ్రీ టిటోతో రష్యాతో తెగ తెంపు [illegible] తొలగించి [illegible]

[illegible] ఇప్పటి [illegible] మూడవ క్రికెట్ టెస్టులో, నిన్న మూడవ రోజు ఆట [illegible] స్కోరు:
ఇంగ్లండ్: 325 [బసిల్ [illegible] 79]
[illegible] 235 [illegible]

[illegible] హస్తగతం చేసుకునేందుకు వివిధ మార్గాలను వినియోగిస్తున్నారు.

శ్రీ టిటోకు అధికారాన్ని గూడా వదలించ చేయుడానికి ఆయన చేసిన యత్నం మూలంగా అధ్యక్ష, ఉపాధ్యక్షుల మధ్య సంఘర్షణ ఏర్పడింది.

సింహళ ప్రముఖులచే వియత్నాం పరిస్థితి పరిశీలన

కొలంబో, జూలై 3 :— వియత్నాం పరిస్థితిని స్వయంగా పరిశీలించే నిమిత్తం సింహళ ప్రధాని సేనానాయకే పంపున వెళ్ళిన ఇద్దరు ప్రముఖులు స్వదేశానికి తిరిగి వచ్చారు. రెండు వారాలు వియత్నాంలో గడుపవలసి ఉండగా, త్వరలోనే వీరు తమ పరిశీలన కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చారు.

ఇటీవల బౌద్ధుల ఆందోళన పురస్కరించుకుని వీ రిద్దరిని వియత్నాంకు పంపడం జరిగింది.

రాజధాని విశేషాలు:
నాయకులఒప్పందం; అనంతరస్థితి

[ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి]

తరువాత పరిణామమేమి? గతవారమే శ్రీ సంజీవయ్య, సంజీవరెడ్డి రాజధానికివచ్చి, ఇకమీదటాము ఉభయులుసమైక్యతతో పని చేయుటకు ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించిన తరువాత నగరంలో ఎక్కడచూచినా ఈప్రశ్నే వినవస్తున్నది. ఈ ప్రశ్ననే శ్రీ సంజీవయ్యను అడిగితే "వేచి చూడండి" అని సమాధానం చెప్పారు.

శ్రీ సంజీవయ్య ఇంత ముభావంగా సమాధానం చెప్పటానికి వారికిగూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడమే బహుశా కారణం కావచ్చు. ఆప్రకటన చేసిన తరువాత, అప్పటికి కాంగ్రెస్ శాసనసభ్యులలోని తమమిత్రులలోకొందరినిమాత్రమే వారు కలుసుకున్నారు. వారిపై పైకి హర్షాన్ని ప్రకటించారేగాని, దానితోపాటు తమ అనుమానాలను, భయాలను గూడా వెల్లడించకుండ వదలలేదు. శ్రీ సంజీవరెడ్డి గారు కూడా అలాగే చేశారు. వారు కలుసుకొనిన మిత్రులసంఖ్యే స్వల్పం. వారిపైనా ఒడంబడిక అంతర్యాన్ని పూర్తిగా గ్రహించారో లేదో తెలియదు. అందుచేత, ఈ ఉభయవర్గాలలోను చాలమంది సభ్యులు తమ వైఖరిని "ఆలోచించి చెప్తాము"అనే ధోరణిలోనే మాట్లాడారని వినికిడి. అందుచేతే వారి అనుమానాలను తొలగించి, ఒడంబడికకు సుముఖులుగా వారిని మార్చి వేయవలసిన కార్యభారాన్ని మంత్రులు శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారికి, మాకల రామచంద్రారెడ్డిగారికి అప్పగించి వెళ్ళివుంటారు. వారం పదిరోజులుగా శ్రీ సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి గార్లుఉభయులు, ఇంచుమించు ప్రతికాంగ్రెస్ సభ్యుని కలుసుకొన్నారు. అయితే వారు ఈపనిలో ఎంతవరకు కృతకృత్యులైనారో స్పష్టంగా తెలియదు. వీరిలో చాలమంది స్వప్రయోజనాలకోసమో, స్థానిక పార్టీలవలనో ఏదో ఒక వర్గంలో చేరవలసివుంటుంది. అదిగాక కొందరు తమతో సంప్రదించకుండా ఈ ఒడంబడిక నెలా కుదుర్చుకున్నారని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈనెల 8, 9, 10 తేదీలలో శ్రీయుతులు సంజీవయ్య, సంజీవరెడ్డి, రఘురామయ్య—ముగ్గురూ జంటనగరాలకు విచ్చేసి, మూడురోజులపాటు ఇచటనే గడుపుటకు నిశ్చయించుకున్నారు. అపుడు వీరిమధ్య జరిగే సమాలోచనలనుబట్టి మరునాటి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటారని భావింపవలసివుంది.

ముఖ్యమంత్రికి ఇంతవరకు ప్రత్యేకంగా ఏ వర్గం అంటూలేదు. బ్రహ్మానందరెడ్డి లోకానికి ముఖ్యమంత్రి అయిననాటినుండి సంజీవయ్య వర్గీయులమా సంజీవరెడ్డి వర్గీయు వరకున్నకూడా సమానంగా ఆదరిస్తూ ముఖ్య కార్య[illegible]ను దరిచేరనియకుండా వ్యవహరిస్తూ వచ్చిన [illegible] ముఖ్యమంత్రి గూడా తన మిత్ర వర్గాలు సమీకరించుకొనుటలో ఇచట ఉత్సాహంతో ఉన్నట్లు గానే వుంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 16 మంది మంత్రులున్నారు. వారిలో కాబినెట్ మంత్రులు 10 మంది. వీరిలో కొందరు ప్రస్తుత నాయకత్వానికి ప్రత్యర్థులు. ప్రత్యర్థులను తొలగించుటకు ముఖ్యమంత్రి అనుమతి కోరగా కాంగ్రెసు అగ్ర నాయకులు అనుమతించలేదన్న విషయం అందరకూ తెలిసినదే. కాని క్రొత్తగా మరికొందరిని చేర్చుకొనిమంత్రివర్గాన్ని విస్తరింపచేయరాదని కాంగ్రెస్ హైకమాండు చెప్పలేదు. అందుచే కొత్తగా మరి ఇద్దరు ముగ్గురు కేబినెట్ మంత్రులనునియమించాలనిముఖ్యమంత్రి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ విషయమును ప్రధాని ఇందిరతోను, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్‌తోను ముఖ్యమంత్రి ఇదివరకే వివరించి చెప్పటం జరిగింది. వారువద్దనలేదు దీనిని అర్థాంగీకారముగా స్వీకరించి, ముఖ్యమంత్రి కొత్తమంత్రులను నిర్ణయించుకొనవచ్చు. మాజీ మంత్రులు శ్రీ పి. టి.రాజా, శ్రీ కందుల ఓబులరెడ్డి, శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావుగార్ల పేర్లు వినవస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ వెంటనే కాకపోయినా, వెలాఖరుకైనా జరుగవచ్చునని అభిజ్ఞవర్గాల అభిప్రాయం.

అవినీతి

ప్రభుత్వ పరిపాలనా శాఖలలో అవినీతి రోజు రోజు ఎలా పెరిగి పోతున్నది ప్రజలకు అనుభవైకవేద్యమే. ఈ అవినీతిని రెండేళ్ళ కాలంలో పూర్తిగా నిర్మూలించెదననీ, అలా నిర్మూలించక పోతే తన పదవికి రాజీనామానిచ్చి వెడలి పోయెదననీ, కేంద్ర దేశీయాంగశాఖామాత్యులు శ్రీ నందా కొంతకాలం క్రిందట ప్రతిజ్ఞ చేశారు. ఆ గడువు గడచిపోయింది. అవినీతి మాత్రం యథాపూర్వంగా పెరిగి పోతూ వేవుంది. శ్రీనందామాత్రం తన పదవికి రాజీనామానివ్వెదనని ముందుకు వచ్చారు. కాని ప్రధానమంత్రి ఆ రాజీనామాను అంగీకరించ లేదు. "అవినీతి నిర్మూలనకు శాయశక్తులా మీరు కృషి చేశారు అదియే చాలు. మీ ప్రతిజ్ఞాపాలనకు "అన్నారు ప్రధానమంత్రి.

మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో పెరిగిపోవుచున్న అవినీతిని చూస్తే—శ్రీ నందాగారి దీక్షలో శతాంశమైనా మన వారిలో కన్పించుచున్నదా యని సందేహం కల్గుతుంది. అవినీతి నేరములు పట్టుబడుటయే కష్టం. పట్టుబడిన నేరాల సందర్భంలో కూడా మంత్రులు చర్యజరుపకపోతే ఏమనాలి? ఉదాహరణకు: ఈ వారం రాష్ట్ర శాసనసభలో తర్జన భర్జనలు జరిగిన ఆంధ్ర చేనేత సహకార సంఘ వ్యవహారాలనే చూడండి. ఆ సంఘంలో వేనకువేల ద్రవ్యాపహరణలు జరిగినవని1961లో ఆరోపణలు జరిగాయి. ఆ ఆరోపణలుచేసినది ఆ సంఘ పాలకవర్గంలో ముఖ్యమైన సభ్యులలో కొందరు. ఆ ఆరోపణలనువిచారణ చేయుటకు అపుడు ఒక కమిషన్‌ను నియమించారు. హైకోర్టు జారీ చేసిన "స్టే" ఉత్తర్వుల ఫలితంగా ఆ కమిషనువిచారణ అపుడు తాత్కాలికంగా నిలిపియుంచవలసివచ్చింది. తరువాత ఆ "స్టే"ఉత్తర్వు ఉపసంహరించబడింది. ఉపసంహరణ జరిగిన వెంటనే ప్రభుత్వము, కమిషన్‌ను పునరుద్ధరించి విచారణను సాగించవలసింది. కాని అట్టి దేదియును ఇంతవరకూ జరుగ లేదు. ప్రతిపక్ష సభ్యులీ విషయమును బయటకు తెచ్చి ఎందుకు విచారణ సాగింపలేదని ప్రశ్నింపగా నేరముకు 'కాల దోషం' పట్టినదని మంత్రి సమాధానం చెప్పటం సభ్యులందరకూ ఆశ్చర్యం కల్గించింది. ద్రవ్యాపహరణలు క్రిమినలు కేసులు. వాని విచారణకు కాల దోషం అంటూ లేదు. అది అందరికి తెలిసిన విషయం. మంత్రికి తెలియక పోయినా—వారిచేతిక్రింద పెద్దసచివాలయుంవుంది. వారికిమాత్రం తెలియదంటే నమ్మశక్యంగాని విషయం. అందుచేత ఈనేరాలను గురించి విచారణ జరిపించటం ఇష్టంలేక ఈ విధంగా కప్పిపెట్టారనే ఇతరులు భావించడంలో పొరపాటు వుండదు. శాసన సభ్యులా విధంగానే భావించారు. ఆనేరమునకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు తమ పక్షీయులు కావటంవలన ఆ నేర విచారణను వదలివేశారని ప్రతిపక్ష సభ్యులు బహిరంగంగానే సభలో ఆరోపించారు. సభాధ్యక్షుడు గూడ ఆరోపణలు తీవ్రమైనవైనందున విచారణ జరిపించటం సమంచితమని హెచ్చరించవలసి వచ్చింది.

ఒక్క క్రిమినలు నేరాల సందర్భంలోనే గాదు: సివిలు నేరముల సందర్భములలోగూడ మంత్రులు "బంధు అభిమానం"తోనే విచారణలను త్రొక్కిపెట్టుచున్నారనే ఆరోపణ శాసన సభలో వినవచ్చింది. "నౌబత్ పహాడ్" అనేది నగరమధ్యలో, శాసన సభాభవనానికి సమీపంలో వున్న చిన్న కొండ. అది ప్రభుత్వానిది. ఈ కొండ ఎక్కితే నగరం యావత్తూ 10, 12మైళ్లవరకూ కన్నులపండుగగా కనుపిస్తుంది. ఈ కొండను నగరవాసులకు, మందరమైన వినోద పుద్యానవనంగా రూపొందిస్తున్నారు. అయితే ఆ కొండప్రదేశంలో చాల భాగం ధనవంతులు, బలవంతులు ఆక్రమంగా ఆక్రమించి అచట పెద్ద పెద్ద భవనాలునిర్మించుకుంటున్నారు. అలా ఆక్రమించిన వారిలో జమీందారొకరు. ఆయన ఇచటి ప్రముఖ కాంగ్రెసువాది. పార్లమెంటులోగూడకాంగ్రెసు తరఫున సభ్యుడు. అతడాకొండపై పెద్దకోట వంటి 'రాచనగరు'ను నిర్మించుకుంటున్నారు. శ్రీ సంజీవయ్య—సంజీవరెడ్డిగార్ల వివాదాల కాలంలో1961లో ఈ ఆక్రమణను బయటకు లాగటం జరిగింది. నాటి నుంచీ ఆక్రమణను తొలగించవలెనని శాసన సభలో అనేక సార్లు సభ్యులు కోరారు. కాని ఇంతవరకూ అది జరుగలేదు. అందుకు ప్రయత్నమైనా జరుగ లేదు. అందుచేతశాసన సభ్యులు ఈ విషయములో చర్య తీసుకోలేదని బహిరంగంగా ఆరోపించారు. రెవిన్యూమంత్రి ఆ ఆరోపణను ఎంత ఖండించినా ప్రయోజనం లేకపోయింది. మంత్రులే తమపై ఇట్టి ఆరోపణలకు అవకాశమిస్తుంటే—ఇక మిగిలిన ప్రభుత్వోద్యోగులలో అవినీతి చర్యలు పెరిగి పోవడంలో ఆశ్చర్యం మేముంది?

శ్రీ వి. ఎస్. డి. పి. పుల్లారావు
విజయవాడ లయన్సు క్లబ్బుకు 1966—67 సంవత్సరానికి కొత్త అధ్యక్షులుగా ఎన్నికైనారు

విజయవాడలో నాసిరకం అక్కుళ్ళు సరఫరా

విద్యుచ్ఛక్తి 'కోత' వల్ల ప్రజలకు ఇబ్బందులు

విజయవాడ, జూలై 3:— విజయవాడ సబ్ కలెక్టర్ పౌరుల వాడకానికి ఈ పక్షంలో 12 వేల క్వింటాలుల అక్కుళ్ళ బియ్యాన్ని విడుదల చేశారు. ఈబియ్యం ఎర్రరంగు కలిగి వుండటమేకాక వడ్లు అధికంగా ఉన్నాయి. కొన్ని బస్తాలలో పెద్ద పెద్ద మట్టిగడ్డలు వుంటున్నాయి. 69 పైసలు ధరకు ఈబియ్యం అమ్ముతున్నా ప్రజలు వెనకాముందూచూస్తున్నారు. వీటిని మళ్లీ దంపించుకోవాలి. తర్వాత జల్లించాలి.

హోటల్స్ అసోసియేషన్‌కు ఈ సారి 200ల బస్తాల కిచిడీ బియ్యం ఇచ్చారు. ఈ బియ్యాన్ని 40భోజనం హోటళ్లకుపంచడంతో సరిపోయింది. కాఫీ హోటళ్లవారు ఇబ్బందికి లోను కావలసి వచ్చింది. అసోసియేషన్‌లో 130 మంది సభ్యులు వున్నారు. ఈ పర్మిట్లు కూడా సకాలంలో రావడం లేదు.

విజయవాడలో గత రెండు మూడు రోజులుగా మంచి నీటికి ఎద్దడి ఏర్పడింది. ఏవో మరమ్మత్తులు జరుగుతున్నాయి. హోటళ్ల వారు చాలామంది మంచి నీటినిబావులనుంచి తీసుకుని "ఓవర్‌హెడ్ టాంకు"ల్ద్వారాఅవసర సమయాలలో వాడుకుంటున్నారు. గత మూడు రోజులుగా పారిశ్రామికులకు విద్యుచ్ఛక్తిలో కోత ఏర్పడి నందున ఈ 'పద్ధతికి కూడా అంతరాయం ఏర్పడింది. 'కోత'ఈ కారణంగా పెద్ద, చిన్న పరిశ్రమలు దెబ్బ తింటున్నాయి.

సినిమా హాలులలో మ్యాటనీ, రాత్రి 9 గంటల ఆటలు మాత్రమే వేస్తున్నందునప్రతి సినిమాహాలులోనూ రద్దీ ఎక్కువైంది.

విద్యుచ్ఛక్తి కోతవల్ల పిండిమరలు కూడా పనిచేయనందున "ఇల్లాళ్ళ ఇబ్బందులు"ఎక్కువైనాయి.

వియత్నాంలో శాంతి సాధనకు ఇండియా చర్య తీసుకోవాలి

—శ్రీ కృష్ణమీనన్ ఉద్బోధన

న్యూఢిల్లీ, జూలై 3:— వియత్నాం సంఘర్షణలో భాగస్వాములైనవారి నందరిని శాంతి సాధన చర్చలకై సమావేశమయ్యేటట్లు చేయుటకు అలీన రాజ్యాలు నాయకత్వం వహించాలని మాజీ రక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ నిన్న ఇక్కడ ఉద్బోధించారు.

అలీన రాజ్యాలలో అగ్రరాజ్యంగాను, జెనీవా మహాసభ అధ్యక్షస్థానం అలంకరిస్తున్న రాజ్యంగాను అలీన రాజ్యాల ప్రతిపాదన సందర్భంగా జెనీవా మహాసభ సహాధ్యక్షులైన బ్రిటన్, రష్యా లతో సంభాషణలు ప్రారంభించి జెనీవా మహాసభను తిరిగిసమావేశపరచడానికి ఇండియా చర్య గైకొనాలని శ్రీ మీనన్‌అన్నారు. ఆమహాసభను సమావేశపరచడానికి అనుకూలమైన వాతావరణం లేదని భావించడం పొరపాటని ఆయన అన్నారు. 1954 లో ఈ మహాసభ జరిగినప్పటికంటె నేడు పరిస్థితులు తీవ్రంగా లేవు అని అన్నారు.

'బ్లిట్జ్' నేషనల్ ఫోరం ఆధ్వర్యాన విఠల్‌భాయ్ పటేల్ భవనంలో వియత్నాం సమస్యపై ఏర్పాటు చేయబడిన సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ మీనన్ జెనీవా మహాసభ యేర్పాటు చేసేయెడల దానికి అమెరికా హాజరు కావడానికి నిరాకరిస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు.

ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని అమెరికా గానీ, ఉత్తర వియత్నాంగానీ, లొంగుబాటుగా భావించగలవని అనుకోరాదని అన్నారు.

భారతప్రభుత్వం ఈ సంఘర్షణను నివారించేందుకు ఏదో ఒక చర్య గైకొని ఈ విషయాన్ని పార్లమెంటుముం దుంచా లన్నారు.

భారత ప్రభుత్వం అలాంటి చర్య గైకొనే యెడల ఇండియా వైపు చూస్తున్న అనేక రాజ్యాలు తమ సహకారాన్ని ఇండియాకు అందజేయగల వన్నారు.

హనోయ్, హైఫాంగ్‌లపై అమెరికా విమానదాడులు జరిపి బాంబులు ప్రయోగించడం, అదనంగా అమెరికన్ సైనిక బలలను వియత్నాం కు తరలించడం ఈ సంఘర్షణను విస్తృతంచేసి, అణ్వస్త్ర యుద్ధానికి దారితీయగల దన్నారు.

వియత్నాంలో అమెరికా జోక్యం అంతర్యుద్ధం రెచ్చగొట్టడం, భారీ యెత్తున బాంబులు ప్రయోగించడం, అంతర్జాతీయ న్యాయసూత్రాలకుగానీ, నైతికంగాగానీ, సిద్ధాంతరీత్యాగానీ, పూర్తిగా విరుద్ధ మన్నారు.

దక్షిణ వియత్నాంలోకీలుబొమ్మ ప్రభుత్వం పట్ల బౌద్ధులు సాగిస్తున్న విప్లవంపై వ్యాఖ్యానిస్తూ అమెరికాకు ఆతిథ్యమీయగలవారు అక్కడ ఒక్కరు కూడా లేరనీ, దాని పరిణామం బహిరంగ యుద్ధమేననీ, ఆయన అన్నారు. అనేక [illegible]లు అమెరికా వియత్నాంలో యుద్ధం జరుపడాన్ని బలపరచడంలేదన్నారు. శ్రీ విల్సన్ ఆందోళనను, శాంతియుతంగా పరిష్కారానికై శ్రీ డిగోల్ చేసిన విజ్ఞప్తిని పేర్కొని ఆస్ట్రేలియాలో కూడా లేబరు పార్టీ వియత్నాంపై అమెరికా బాంబులు ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నదన్నారు.

అమెరికా ప్రభుత్వం కనీసం తన ప్రజలు కూడా బలపరచనటువంటి యుద్ధాన్ని జరుపుతున్నది. ఇటీవల అమెరికాలో జరిగిన [గాలప్ పోల్] జనవాక్యసేకరణలో కేవలం 36 శాతం మాత్రమే అమెరికా ప్రభుత్వ చర్యను సమర్థించారని శ్రీ మీనన్ అన్నారు.

రాజమండ్రి సిటీ ఉన్నత పాఠశాల

మున్సిపాలిటీకి ఒప్పగింత

రాజమండ్రి, జూలై 3 :— స్థానిక సిటీ ఉన్నత పాఠశాల నిర్వహణను రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని కోరుతూ, ఆ ఉన్నత పాఠశాల నిర్వాహక కమిటీ గత నెలలో తీర్మానించిన ప్రకారం ప్రభుత్వం అనుమతి యివ్వగా, జూలై 2 వ తేదీ సాయంకాలం జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి కె. సుబ్రహ్మణ్యేశ్వరి నూరు సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ సిటీ ఉన్నత పాఠశాలను మున్సిపలు కార్యదర్శి శ్రీ ఎస్. నరసింహారావుకు ఒప్పగింత చేశారు. రాజమండ్రి మున్సిపాలిటీ వారిచే పట్టణంలో నడుపబడుతున్న ఉన్నత పాఠశాలలలో యిది ఆరవది. హైదరాబాద్ డి. పి. ఐ. కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీ వి. కృష్ణస్వామికూడా ఈ ఒప్పగింత సమయంలో హాజరైనారు. [వు. వి.]

రాశిఫలం

5—7—66 మంగళవారం

ఉత్తర దిశ విమానయాత్రలు కూడవు. వ్యవసాయ సంబంధమైన పనులకు మిగులను కూలమైన దినం. వాయిదా వ్యాపారంలో వెండి బంగారాలకు ధర కొద్దిగా పెరిగే సూచన[illegible]

ఉదయం: వ్యాపార[illegible] వ్యవహార సంబంధమైన పనుల[illegible] చిది. అధికారుల [illegible] సాయంత్ర[illegible]

[illegible] ప్రయత్నాలలో గొప్పవారి పరిచయం సహా[illegible] నవి. సత్కార్యములుగూర్చి ధనవ్యయం అవుతుంది.

వృషభం: చిత్తం స్థిరంగావుండదు. [illegible] జరుగదు. వృత్తి కిసంబంధించిన బాధ్యతలను మాత్రం ఏదో విధంగాముగించుకొని బయటపడతారు. వాదోపవాదాలలో నిబ్బరం ఉండాలి. ముక్కోపం ముందుకు రానీయకండి.

మిథునం: ఆశ కనుపించినంతగా యథార్థమైన ఉపయోగం ఉండదు. స్నేహితుల మాటలు నమ్మి ఉన్న డబ్బు ముందుగా చేజారకండి. విందులుమోపి విస్తారంగా మాట్లాడేవారుంటారు. ఆవేశాలకు లోనుకావద్దు. స్పెక్యులేషన్ అనుకూలించదు.

కర్కాటకం: వృత్తికి సంబంధించిన పనులలో మీ శ్రమ, నేర్పులు ఇనుమడించి గౌరవ ధనలాభములు సమకూరుతవి. వ్యాపార రంగంలో విరోధులను వివాదాలను, దారికి తెచ్చి కొంత ప్రయోజనం సాధిస్తారు.

సింహం: డబ్బు అవసరం. మీ శక్తిని పరీక్షించవచ్చు: భయపడకండి. దైవానుగ్రహమున, సమయంలో ఎవరో ఒకరు ఆదుకొంటారు. కార్యరంగంలో జయము, లాభము సమకూరుతవి. గౌరవము [illegible] దక్కుతుంది.

కన్య: ఎదటివారిని, పొగడ్తలతో [illegible] తప్ప పనులుకావు. ముందు కొంత శ్రమ తోచినా చివరకు ఫలితం బాగుంటుంది. బంధు ప్రీతి ప్రేమమూలక కార్యసిద్ధి. ధనలాభం సమకూరుతుంది.

తుల: ఎంత పొయ్యంగావున్నా, ఎదటి వారితో ఏదో రూపంలో వాదాలు తేడాలు [illegible] ఉంటవి. వృత్తిలోకూడా చెప్పుకోతగ్గ విశేషత కనుపించదు. ఖర్చులు పెరుగుతవి.

వృశ్చికం: కొంచెం శ్రమతో తలచిన పనులు సఫలములవుతవి. సజ్జనస్నేహం, సహాయం సమకూరుతవి. వృత్తికి సంబంధించిన అనుకూలవార్తలు అంది, సుఖం, సంతోషం లభిస్తవి.

ధనుస్సు: క్రొత్తదారులు అంతగా కొనసాగవు. వృధా కలహాలు ఖర్చులు సంభవిస్తవి. వ్యాపార వ్యవహారాల్లో శ్రమ అధికం. ఫలితం సామాన్యం. అధికారులతో వాదనలు తగవు.

మకరం: నూతన కార్యసాధన, జయము లాభము సమకూరుతవి. వృత్తిలో క్రమాభివృద్ధిని సాధించకల్గుతారు. బంధు మిత్రులతో సుఖంగా కాలం సాగిపోతుంది.

కుంభం: అంతగా అనుకూలించే దినం కాదు. నమ్మినవారివల్ల, కార్యహాని, ధనవ్యయం సంభవిస్తుంది, మీ ఆరోగ్యంకూడా అంత బాగుండదు. దైవానుగ్రహమువ, కష్టనష్టాలు ఉండవు.

మీనం: అన్ని విధాలా ప్రోత్సాహం, అప్రయత్న ధనలాభం మంచి స్నేహం, సహాయం, వృత్తిలో శ్రమకుతగ్గ ప్రయోజనం సమకూరుతవి.

జులై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం

అమెరికన్లు నూట తొంభై సంవత్సరాలుగా జాతీయ పర్వదినంగా వేడుకలు చేసుకొంటున్న రోజు జులై నాలుగు. 1776 జులై 4వ తేదీనస్వతంత్ర అమెరికా ఆవిర్భవించింది. ఆరోజున పెన్సిల్వేనియారాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో రెండవ కాంటినెంటల్ కాంగ్రెసు అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించింది. పదమూడు కాలనీలలో బ్రిటిషు పరిపాలనకు స్వస్తి జరిగి సర్వ స్వతంత్ర అమెరికా దేశం ఆవిర్భవించిన రోజు జులై నాలుగు.

అది అమెరికాకు ముఖ్యమైన పండుగదినం. స్వాతంత్ర్యానికి నివాళులర్పించే రోజు.

థామస్ జెఫర్సన్ రచించిన స్వాతంత్ర్య ప్రకటనలో ఈ క్రింది వాక్యం జగద్విదితమైంది: "సృష్టిలో మానవులందరూసమానులే, సృష్టికర్త వారికికొన్ని సహజసిద్ధమైన హక్కులు ప్రసాదించాడనీ, జీవితం, స్వాతంత్ర్యం, సౌఖ్యాన్వేషణవంటివి వాటిలోగలవనీ మనస్ఫూర్తిగా మనం నమ్ముతున్నాము...."ఈ ప్రకటనలోని మరొక ముఖ్యమైన వాక్యం ఇది....."ప్రజలనుంచి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. ప్రజల సమ్మతితో ప్రభుత్వాలకు న్యాయబద్ధమైన అధికారాలుసంక్రమిస్తాయి.

ఆ రాష్ట్రపు ఘంటానాదంతో స్వాతంత్ర్య ప్రకటన వార్త తెలిసింది. ఆ గంటనే'లిబర్టీ బెల్' అంటారు. అప్పటికే ఇరవై సంవత్సరాల క్రితం ఆ గంట ఇంగ్లండులో తయారైంది. దానిపై ఈ క్రింది బైబిలు సూక్తి ఉల్లేఖించబడింది: "భూగోళవ్యాప్తంగా, భూతల వాసులందరికీ స్వాతంత్ర్యం ప్రకటించు".

ఆనాటి రచయిత ఒకరు ఇట్లా వ్రాశారు: స్వాతంత్ర్యప్రకటన వినగానే "ఉత్తేజితులైన ప్రజలు బాణసంచా కాల్పులతో, దీపాలంకరణలతోరాత్రి నగరమంతా గొప్ప వేడుకలతో గడిపారు."

అప్పటి నుంచి జూలై నాలుగు అమెరికన్ పండుగలలో ఉన్నత స్థానాన్ని అలంకరిస్తూ వస్తున్నది. అనేక నగరాలలో మాజీసైనికులు, బోయ్‌స్కౌట్లు, గరల్‌స్కౌట్లు, దేశ భక్తుల సంఘాల సభ్యులు బ్యాండు మేళాలతో పేరేడ్లు ఊరేగింపులు జరుపుతున్నారు. వీరు సుప్రసిద్ధ "యాంకీ డూడిల్"అనే గీతం ఆలపిస్తారు. ఇది అమెరికన్ స్వాతంత్ర్య గీతం. "ది స్పిరిట్ ఆఫ్ '76"అనే వర్ణ చిత్రానికి అనుకరణగా నాటి అమెరికన్ విప్లవ సైన్యాలముందు బ్యాండు వాద్యాలతో నడచిన ముగ్గురు వీరులలాగా దుస్తులు ధరించి వీరు పెరేడుచేస్తారు. ఈ సుప్రసిద్ధ వర్ణ చిత్రం ఆర్చిబాల్డ్ ఎంక్విలార్డ్ అనే అమెరికన్‌చిత్రకారుడు రచించి వట్టిది. ఈ చిత్రంలోని ఎత్తైన టోపీ ధరించిన పొడవుపాటి విగ్రహం "అంకుల్ శామ్"కి ప్రతిరూపం.

అమెరికాలో అనేక నగరాలలోజూలై 4న వేడుకలు జరుగుతాయి. రంగు మతాబాలు, తారా జువ్వలు కాలుస్తారు. రంగురంగుల దీపాలతోఅమెరికన్ పతాకాన్ని జార్జి వాషింగ్టన్ తదితర స్వాతంత్ర్య యోధుల ప్రతిమలను అలంకరిస్తారు.

చర్చీలలో ప్రార్థనలు జరుపుతారు.దేశభక్తి పూరితమైన ఉపన్యాసాలిస్తారు. అమెరికన్ విప్లవ వీరుల జీవితాలను చిత్రించే నాటకాలను రేడియో టెలివిజన్ కేంద్రాలు ప్రసారం చేస్తాయి. జూలై నాలుగు తరువాత వచ్చే ఆదివారంనాడు దేశవ్యాప్తంగా అన్నిచర్చీలలోనూ మతగురువులు జూలై నాలుగు ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రవచనాలు చేస్తారు.

అంతే కాకుండా ఆ రోజు అమెరికన్‌కుటుంబాలవారు విహార యాత్రలు[పిక్‌నిక్]చేస్తారు. ఆటలు—పోటీలు, విందులు వినోదాలతోకాలక్షేపం చేస్తారు.

జూలై నాలుగు మంచి వేసవిలో వస్తుంది. కాబట్టి చాలా కుటుంబాలువిహారస్థలాల్లో, వినోద యాత్రల్లో కాలక్షేపం చేస్తుంటాయి. ఆ సమయంలో సాధారణంగా వీరు జాతీయవీరుల స్మారక చిహ్నాలు సందర్శిస్తుంటారు. అట్టి స్మారక చిహ్నాలలో ప్రధానమైనవి: బోస్టన్‌లో పాల్ రివియర్ గృహం, వాషింగ్టన్ నగరంలో జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్‌ల స్మారక చిహ్నాలు, వర్జీనియాలో వాషింగ్టన్, జెఫర్సన్ గృహాలు, ఫిలడెల్ఫియాలోస్వాతంత్ర్యమందిరం [ఇండిపెండెన్సు హాలు].

జూలై నాలుగు కొత్త సంస్థల స్థాపనకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించటానికి శుభదినంగా పరిగణిస్తారు. అమెరికాలో తొలి జలమార్గం ఎరిక్ కెనాల్ త్రవ్వకానికి ప్రారంభోత్సవం 1817 జూలై 4వ తేదీన జరిగింది. బాల్టిమోర్—ఒహాయో రైలుమార్గనిర్మాణానికి 1828 జూలై 4వ తేదీన చార్లెస్ కెరోల్ ప్రారంభోత్సవం చేశారు. స్వాతంత్ర్య ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో అప్పటికి బ్రతికి ఉన్నవారు ఆయన ఒక్కరే. వాషింగ్టన్ స్మారక చిహ్నానికి శంకుస్థాపన జరిగింది కూడా 1850 జూలై నాలుగవ తేదీనే. ఫిలిప్పీన్స్‌కి అమెరికా 1946 జూలై 4వ తేదీనస్వాతంత్ర్య ప్రదానం చేసింది. అందువల్ల అమెరికా ఫిలిప్పీన్లలో ఒకే రోజున స్వాతంత్ర్య దినోత్సవాలు జరుగుతాయి.

ఈ 190 సంవత్సరాలలో జాన్‌ఆడమ్స్ స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవారిలో ఒకరు. ఆయన అమెరికా రెండవ ప్రెసిడెంటు.

త్రైరాజ్యాధిపతుల సమావేశం

అక్టోబరు 24 న జరపాలని సూచన

కయిరో, జూలై 3:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, ఐక్య అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ నాసర్, యుగోస్లేవియా ప్రెసిడెంట్ టిటో, ఈముగ్గురి శిఖరాగ్ర సమావేశం అక్టోబరు 24 న జరపాలని సూచించబడినట్లు అధికార పత్రిక "అల్‌అహరామ్" నేడు ఇక్కడ ప్రకటించింది.

సోవియెట్ యూనియన్‌కు వెడుతూ శ్రీమతి గాంధి శుక్రవారం ఇక్కడికి రానున్నారు కాబట్టి అప్పుడు శిఖరాగ్ర సమావేశ ఏతేదీన జరిపేది నిర్ణయించబడుతుందని ఆ పత్రిక వివరించింది.

అక్టోబరులో శ్రీ విల్సన్ ఇండియా సందర్శన

న్యూఢిల్లీ, జూలై 3 :— వచ్చే అక్టోబరులో బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ ఇండియా పర్యటన సందర్భంలో కలకత్తా సందర్శించగలరని తెలుస్తున్నది. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని కూడా సందర్శించగలరని భావిస్తున్నారు.

ఆయన ఇండియాలో గడిపే కాలంలో ఎక్కువభాగం న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి తదితర మంత్రులతో భారత బ్రిటిష్ సంబంధాలపై చర్చలతో గడపగలరు. ఆయన కలకత్తానుంచి ఢాకా వెళతారు. బ్రిటిష్ ప్రధాని పర్యటన కార్యక్రమం వివరాలపై ఇంకా లండన్‌లో బ్రిటిష్ అధికారులతో చర్చలు జరుగుతున్నవి.

హనోయ్, జూలై 3:— థాయిలెండ్‌లోని స్థావరాలనుండి అమెరికా విమానాలు ఉత్తర వియత్నామ్‌లోని అన్ని రాష్ట్రాలంపై దాడులు సాగుతున్నవని అంతర్జాతీయ పర్యవేక్షణ సంఘానికి హనోయ్ నిరసన తెలియజేసింది.

"చతుర్థ ప్రణాళిక అమలు వాయిదా వేయాలి"

—శ్రీ ఎం. ఆర్. మసానీ సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

మద్రాసు, జూలై 3 :— నూతన ప్రభుత్వం ఏర్పడి, ఆ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం ప్రారంభించేవరకు చతుర్థ ప్రణాళిక కార్యక్రమాలను చేపట్టరాదని స్వతంత్రపార్టీ కార్యదర్శి శ్రీ ఎం. ఆర్. మసానీ నిన్న ఇక్కడ సూచించారు.

"రెండు సంవత్సరాలపాటు ప్రణాళిక అమలును వాయిదా వేయాలి. ద్రవ్యోల్బణ విధానాలు అంతరించాలి. ప్రభుత్వ ఖర్చులో చాలా తగ్గించాలి. అధికోత్పత్తిని ప్రోత్సహించడానికి కంట్రోళ్ళ నన్నింటిని రద్దుచేయాలి. ఈ పనులను ప్రభుత్వం చేయజాలకపోతున్నది."

గోఖలే హాలులో ఏర్పాటు చేసిన ఒక బహిరంగసభలో శ్రీ మసాని ప్రసంగించారు.

చతుర్థ ప్రణాళికను చేపట్టినా, దాని పెట్టుబడి పది, పన్నెండువేల కోట్ల రూపాయల మొత్తానికి మించిఉండరాదని తెలియజేశారు.

చతుర్థ ప్రణాళికలో వ్యవసాయానికి, నీటి పారుదలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించామని ప్రచారం చేయడం ఉత్త కళ్ళనీళ్ళు తుడవడం. మూడవ ప్రణాళికలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తంలో 0.6 శాతమే హెచ్చించబడినది. మొత్తం పెట్టుబడిలో 50 శాతం కేటాయిస్తే, విధానంలో వాస్తవిక మార్పు గోచరించగలదు." అని పేర్కొన్నారు.

రూపాయి విలువను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్దేశాలను శ్రీ మసాని శంకించారు.

రూపాయి విలువ తగ్గిస్తే ఆర్థిక సహాయం ఎంతో లభిస్తుందని ప్రభుత్వం ప్రపంచబ్యాంకుతోను, అమెరికాతోను బేరాలు సాగించినదనీ, ఈ కొత్త ఆర్థిక సహాయంతో ప్రభుత్వం తన అక్రమ విధానాలను మరింతగా అమలు పరచడానికి ప్రయత్నిస్తుందనీ, వచ్చే పన్నెండు మాసాలలో ఈ విధానాలవలన రూపాయి విలువ మరొక సారి తగ్గుతుందనీ, పేర్కొన్నారు.

ప్లానింగ్ కమిషన్ సలహాపొంది, ఆ తరువాత ఆ సలహాకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రధాని ఈ క్లిష్టపరిస్థితికి విరుగుడు కనుగొనగలదని శ్రీ మసాని చెప్పారు.

వచ్చే ఎన్నికలలో కాంగ్రెసును ఓడించాలని శ్రీ సి. రాజగోపాలాచారి విజ్ఞప్తి చేశారు.

ఒకవైపున వేతనాలను హెచ్చిస్తూ, మరొక వైపున రూపాయి విలువను తగ్గిస్తూ, ప్రజలను ప్రభుత్వం మోసగిస్తున్నదని రాజాజీ పేర్కొన్నారు.

విదేశీ విధానం సరిగా లేనందున సైనిక ఖర్చును ప్రభుత్వం హెచ్చించినదనీ, సరైన విధానాన్ని అవలంబించి ఇప్పటికైనా సైనిక ఖర్చును ప్రభుత్వం తగ్గించవచ్చుననీ, సూచించారు.

శ్రీ హెచ్. వి. హాండే అభినందనలు తెలిపారు.

శ్రీ పరాభవనామసంవత్సర
ఆషాఢ బహుళ విదియ
1966 జూలై 4, సోమవారం
బహుళ విదియ రా. 3—21 వరకు
ఉత్తరాషాఢ పా. 9—21 వరకు
వర్జ్యం రా: 1—43 మొదలు 3—28 వరకు

కేరళ తిరుగుబాటు కాంగ్రెస్‌నుంచి 27 మంది సభ్యుల రాజీనామా

ప్రధానితో చర్చల పర్యవసానంగా తిరిగి మాతృసంస్థలో ప్రవేశం

కాలికట్, జూలై 2:— కేరళ తిరుగుబాటు కాంగ్రెస్‌కు చెందిన 27 మంది సభ్యులు నేడు రాజీనామాయిచ్చి తిరిగి మాతృసంస్థలో చేరడానికి తమ నిర్ణయం ప్రకటించారు.

కేరళ కాంగ్రెస్‌లోని విలీనవాదులతో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఎర్నాకుళంలో జరిపిన చర్చలకు ఇది తక్షణ ఫలితంగా భావించబడుతున్నది.

రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన వారిలో కేరళ తిరుగుబాటు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు 8 మంది కూడా ఉన్నారు. కార్యవర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య 21.

కేరళ తిరుగుబాటు కాంగ్రెస్‌లోని విలీనవాదులు 15 మంది నిన్న ఎర్నాకుళంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలిసికొని 'దేశ ప్రయోజనాల దృష్ట్యా' మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లో తిరిగి ప్రవేశించడానికి తమ సంసిద్ధతను తెలియజేశారు.

విలీనవాదుల నాయకుడు శ్రీ టి. కె. గోపాలకృష్ణపణిక్కర్ నేడు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు తమకు సంతృప్తి కలిగించినవని, తిరిగి ప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరిన 'కేరళ కాంగ్రెస్' సభ్యుల పట్ల ఎట్టినిబంధనైన విచక్షణ చూపబడదని ప్రధాని గట్టిగా చెప్పారని తెలియజేశారు.

తిరుగుబాటు కాంగ్రెస్ నుంచి రాజీనామా ఇచ్చిన 27 మందిలోను కేరళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీ భాస్కరన్ నాయర్‌తోపాటు, శ్రీ గోపాలకృష్ణన్ పణిక్కర్, డాక్టర్ జార్జి థామస్, శ్రీ ఈటిన్ మొదలైన ప్రముఖులు ఉన్నారు. పార్టీనుంచి ఇటీవలనే వీరు సస్పెండ్ చేయబడ్డారు.

వీరుగాక క్విలన్‌జిల్లా సంఘం అధ్యక్ష పదవికి ఇటీవలనే రాజీనామా ఇచ్చిన శ్రీ ఎ. ఎస్. జె. ఆంత్రాపెర్, క్విలన్ జిల్లాకమిటీ ప్రస్తుతాధ్యక్షుడు శ్రీ కె. నారాయణరావు, క్విలన్ జిల్లా కమిటీ కోశాధికారి శ్రీ కె.రామచంద్రన్‌నాయర్ మొదలైనవారు కూడా రాజీనామా ఇచ్చిన సభ్యులలో ప్రముఖులు.

కేరళ తిరుగుబాటు కాంగ్రెస్ నాయకులలో ప్రముఖుడైన శ్రీ వాయిలా ఇడికూలా నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలిసికొని, కేరళలో కమ్యూనిస్టు ముప్పును ప్రతిఘటించగల సంస్థ కాంగ్రెస్ ఒక్కటే అన్న విషయాన్ని తాను గ్రహించానని, తెలియజేశారు. 'కేరళ కాంగ్రెస్'కు శ్రీ మన్నాత్ పద్మనాభన్ మద్దతు ఉపసంహరించడంతో దానికి ఇక భవిష్యత్తు లేదని తాను విశ్వసిస్తున్నానని కూడా ఆయన చెప్పారు.

శ్రీ ఇడికూలా నేడు ఇతర ప్రముఖులతో పాటు మాతృసంస్థలో తిరిగి ప్రవేశించారు.

తిరుగుబాటు కాంగ్రెస్ నాయకుని నిర్ణయానికి ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

కేరళలో ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ

ప్రధాని స్పష్టీకరణ

కాలికట్, జూలై 2:— వచ్చే జనరల్ ఎన్నికలలో కేరళలోని కాంగ్రెస్ అసమ్మతి వర్గీయులతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ విలేకరుల గోష్ఠిలో స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ ఒంటరిగానే కేరళలో పోటీ చేయగలదు" అని ఆమె అన్నారు.

కేరళ కాంగ్రెస్‌ను, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయం గురించి అసమ్మతి వర్గం కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జార్జిలో తాను చర్చించలేదని ప్రధాని చెప్పారు.

కేరళలో చర్చి నాయకులు తమను బలపరచ గలమని చెప్పకపోయినా "వచ్చే ఎన్నికలలో మమే గెలవాలని వారు కోరుతున్నారు" అని ఆమె చెప్పారు.

ప్రజాస్వామ్య ఐక్యతను ప్రోత్సహించ గలమని వారు చెప్పారని ప్రధాని అన్నారు.

ముస్లింలీగ్‌ను కేరళలో ప్రజాస్వామ్య పార్టీగా పరిగణిస్తున్నారా అని ప్రశ్నించగా "ముస్లింలీగ్ మత సంబంధమైన పార్టీ. అయితే ఇప్పుడది కమ్యూనిస్టులతో పొత్తు కలుపుకొనవచ్చు. మరి వారిద్దరు అభిప్రాయాల ఎలా కలుస్తాయో నాకు తెలియదు" అని ప్రధాని అన్నారు.

కాంగ్రెసు, ముస్లింలీగ్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకొనదని ఆమె స్పష్టం చేశారు.

శ్రీమతి ఇందిరాగాంధి ఢిల్లీకి తిరుగు పయనం

హైదరాబాద్‌లో గంటసేపు విశ్రాంతి

హైదరాబాద్,జూలై 3:— మహారాష్ట్ర, కేరళ,మద్రాసులలో అయిదు రోజులపాటు పర్యటించిన పిమ్మట ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఢిల్లీకి తిరిగి వెడుతూ, రేపు ఇక్కడ గంటసేపు విశ్రాంతి తీసుకుంటారు.

ఆమె పయనించే ప్రత్యేక విమానం రేపు ఉదయం తొమ్మిది గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటుంది. పది గంటల విమానం తిరిగి బయలుదేరుతుంది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, తదితర మంత్రులు విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి స్వాగతం చెబుతారు.

పడవ మునిగి మంది మృతి

తూ.పాకిస్తాన్‌లో

ఢాకా, జూలై 2:— చిట్టగాంగ్‌కు ఉత్తరాన 30 మైళ్ళ దూరంలోని నిజర్హాట్‌వద్ద నదిలో ఒక పడవ మునిగిపోయి 45 మంది మరణించినట్లు నేడిచట చేరిన అనధికార వార్తలు తెలుపుతున్నవి.

ఐదుగురు మాత్రం ఒడ్డుకు ఈదుకురాగలిగారు.

రంగూన్‌లో ముగ్గురి అరెస్టు

ఔషధముడిపదార్థాలు దాచిన నేరం

రంగూన్, జూలై 3:— దేశవాళీ ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను విరివిగా దాచారనే నేరంపైన పోలీసులు గత రాత్రి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. రంగూన్‌కు సమీపంలోని ఒక గిడ్డంగిలో దాచారట. వీటి విలువ లక్ష కియాట్లు. పోలీసు విచారణ సాగుతున్నది.

రాజాజీతో కేరళ అసమ్మతి కాంగ్రెస్ నాయకుల చర్చలు

మద్రాసు, జూలై 2:— కేరళ అసమ్మతి కాంగ్రెస్‌వర్గం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. బాలకృష్ణపిళ్ళె, కార్యవర్గ సభ్యుడు శ్రీ వర్గీ జార్జి నేడిక్కడ స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీ యం. ఆర్. మసానీలను కలుసుకొని వచ్చే జనరల్ ఎన్నికల దృష్ట్యా ఉభయపక్షాలు కేరళలో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం గురించి చర్చించారు.

ఈ చర్చలు ప్రాథమిక దశలోనే వున్నాయని, ఇంకా చర్చలు జరగవలసి వుందని శ్రీ మసానీ విలేకరులకు చెప్పారు.

ప్రవక్త మహమ్మద్ జన్మదినోత్సవం

శ్రీనగర్, జూలై 2:— ప్రవక్త మహమద్ జన్మదినోత్సవం నేడు కాశ్మీర్ అంతటా అత్యంత వైభవంగా జరిగింది. ప్రజలు ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ ఉత్సవం జరుపుకున్నారు.

మైసూరు-మహారాష్ట్ర సరిహద్దు వివాదం

కాంగ్రెస్ కార్యవర్గం పరిశీలించ గలదని ప్రధాని సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కాలికట్, జూలై 2:— మైసూరు, మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని కాంగ్రెసు కార్యవర్గం పునఃపరిశీలించవచ్చునని ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ సూచించారు.

ప్రధాని నేడిక్కడ విలేఖరుల గోష్ఠితో మాట్లాడుతూ, ఈ విషయం చెప్పారు. విలేఖరుల ప్రశ్నలకు ప్రధాని ఎంతో జాగ్రత్తగా సమాధానాలిచ్చారు.

ఏకసభ్య సరిహద్దుసంఘం నియామకానికై గైకొన్న నిర్ణయాన్ని మారుస్తారా? అన్న ప్రశ్నకు ప్రధాని ఏ పరిష్కారమైనా మరిన్ని ఎక్కువ సమస్యలను సృష్టించేదిగా ఉండరాదన్నారు.

ఇటువంటి సమస్య విషయంలో కొంచెం వేచిఉండటం మంచిది అని ఆమె అన్నారు.

మైసూరులో ఆందోళన గురించి ప్రధాని ప్రస్తావించి, మైసూరు ప్రజలలో అడుగున పడ్డ సమస్యను తిరిగి లేవనెత్తునేమో అనే అపోహ పుట్టినట్లు కనిపిస్తున్నదని ఈ వివాదాన్ని పరిశీలించగలరని స్వర్గీయ శాస్త్రికూడా హామీ ఇచ్చారని, కాని, పాకిస్తాన్‌తో యుద్ధంమూలంగా అది సాధ్యపడలేదని అన్నారు.

మహారాష్ట్రలో ఆందోళనగురించి ప్రధాని ప్రస్తావించి, నవ్వుతూ "వారు తమ ఆందోళన ఆపలేదు. అది ఆలోగ్యం" అన్నారు.

మైసూరు యుద్ధాలనాటి ఆయుధాలు

బెంగుళూరు మిలిటరీ ఆస్పత్రి ప్రాంతంలో బయల్పడిన వైనం

బెంగుళూరు, జూలై 2:— ఇక్కడి మిలిటరీ ఆసుపత్రి ప్రాంతంలో త్రవ్వుతూండగా మైసూర్ యుద్ధాలు [1790—92] తుది ఘట్టాలలో ఉపయోగించబడి వుండదగు తుపాకులు, మోర్టార్లు కనిపించాయి.

తుపాకులపైన 1801 అని వుంది. 10 అడుగుల నిడివిగల ఆ తుపాకులు మైసూరు యుద్ధాలలో ఉపయోగించబడి ఉండటం సంభవమని ఒక ప్రముఖ సైనికోద్యోగి అన్నాడు.

ఆ ప్రాంతంలో మందుగుండు సామగ్రికూడా భూగర్భంలో ఉండవచ్చుననే అభిప్రాయంతో త్రవ్వకం జాగ్రత్తగా జరుగుతున్నదని ఈ ఉద్యోగి అన్నారు.

నంద్యాల దగ్గర గూడ్సు రైలుకు ప్రమాదం

పదివాగన్లు పట్టాలుతప్పినట్లు వార్త

నంద్యాల, జూలై 2:— నంద్యాలనుంచి గుంతకల్‌కు వెడుతున్న గుడ్సురైలులోని పదివాగన్లు నేటి ఉదయం అయిదు గంటలకు యిక్కడకు 16 మైళ్ళ దూరంలో కృష్ణమ్మకోన, భోగన్‌పల్లి లకు మధ్య పట్టాలు తప్పినట్లు వార్త వచ్చింది. వార్త అందగానే నంద్యాల స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు, ఇతర రైల్వే అధికారులు ప్రమాదం జరిగినచోటుకు వెళ్ళి చూశారు.

ప్రమాదం మూలంగా గుంటూరు హుబ్లీ రైలు నంద్యాల రైలు స్టేషన్‌లో కొంతసేపు నిలిచిపోవలసి వచ్చింది.

చెన్నారెడ్డి హితవు

(1 వ పేజీ తరువాయి)

అన్నారు. అయితే అది వారు చేయదలచుకుంటే చేస్తారు. లేకపోతేలేదు అని అన్నారు. నిర్మాణాలకు సంబంధించిన అన్నిటి విషయంలోను అంతే నన్నారు.

కంట్రాక్టర్లు దొరకటంలేదనీ, కార్మికుల కొరత ఉన్నదనీ, వస్తుసామగ్రికొరతవున్నదనీ మొదలుగాగల సాకులతో సులభంగా వారు పని అను ప్రారంభించడంలో ఆలస్యం చేస్తూ వుంటారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి, వారు అభివృద్ధికార్యక్రమాలను ప్రజల "జీవన్మరణ" విషయంగా పరిగణించి నిర్ణయింప బడిన కాల పరిమితి లోపున ఆ పనులను ముగించాలన్నారు.

పార్లమెంటు సభ్యుడు శ్రీ అక్బర్‌అలీఖాన్ హైదరాబాద్ ఇంజనీర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి గొనివచ్చి వాటిని పరిష్కరింపబడ తోడ్పడగలమని హామీ యిచ్చారు.

అంతకుముందు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ పి. టి. రెడ్డి ఆర్థిక మంత్రికి స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ కె. అనంతరెడ్డి నివేదికను సమర్పించారు. ఉపాధ్యక్షుడు శ్రీ కె. నరిత వందన సమర్పణ గావించారు.

బెంగుళూరులో బాష్పవాయుప్రయోగం

సరిహద్దు సమస్యపై అల్లరుల సందర్భంగా

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బెంగుళూరు, జూలై 2:— సరిహద్దు సమస్యపై తలపెట్టిన బెంగుళూరుబంద్ సాయంత్రం వరకు ప్రశాంతంగా ముగిసిపోయినా, ఉన్నట్లుండి ఒక్కసారిగా విజృంభించి అల్లరులు ప్రారంభించడంతో పోలీసులు నేటి నగరంలో రెండుసార్లు బాష్పవాయువు ప్రయోగించారు.

ప్రజలు రాళ్ళు రువ్విన ఫలితంగా అయిదుగురు పోలీసులు కూడా గాయపడడమేగాక, అనేక బస్సులు, ప్రైవేటు కార్లు దెబ్బతిన్నవి. ఈ ఆందోళనతో ఏ సంబంధమూ లేని పలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులో పసిబిడ్డను ఒడిలో పెట్టుకున్న ఒక స్త్రీ కూడా ఈ గాయపడినవారిలో ఉంది. ఇద్దరిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు. ఈ బంద్ కంతకూ ప్రధానమైన కారకుడైన సభ్యుడు శ్రీ వటల్ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారన్న వార్త వినగానే ప్రజలీ విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. శ్రీ నాగరాజ్ ప్రభుత్వ నిషేధ ఉత్తరువును ఉల్లంఘించి సుభాష్‌నగర్ మైదానంలో బహిరంగసభలో ప్రసంగింపవలసి వుంది.

పోలీసులు ఇతనికోసం రెండు రోజులనుంచి కాపేసియున్నప్పటికీ ఇతను మారువేషం తీసివేసి స్త్రీవేషం దాల్చి కారులో బయలుదేరాడు. ఇది ఒక పోలీసు కనిపెట్టి అతన్ని కారులో వెంబడించి పట్టుకున్నారు. శ్రీ నాగరాజ్ వెంట అతని సహచరుడు శ్రీ నారాయణమూర్తి కూడా ఆ "స్త్రీ" భర్తగా గడ్డం పెట్టుకొని వేషం వేసుకొన్నాడు. పోలీసులకు పట్టుబడగానే వారిరువురు తమ వేషాలు స్వయంగా తీసివేశారు.

శ్రీ నాగరాజును అరెస్టు చేసినందున ఎట్టి ఇబ్బంది ఉండదని పోలీసులు కొంత పూరట పొందారు. కాని అంతలోనే మూడువేలమంది అల్లరిమూక రైల్వే స్టేషన్ టెర్మినస్ భవనం వద్ద వుండి రాళ్ళు రువ్వసాగారు. వారిని లాఠీలతో చెదరగొట్టడానికి పోలీసులు వచ్చారు కాని అది కష్టసాధ్యమైంది. అంతలో 500 మంది అల్లరిమూక, పోలీసులను సవాలు చేయడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

ప్రదర్శకులు వెళ్ళిపోతూ హోటళ్ళు, షాపులలో ప్రవేశించి విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు.

ఏకసభ్యసంఘం నియామకానికి నిరసనగా జరిగిన ప్రదర్శనలలో నేడు మైసూరు రాష్ట్రమంతటా [బెంగుళూరు మినహా] 200 మంది పైగా అరెస్టయినారు.

'నేను తిరిగి వెళుతున్నాను'

కాలికట్, జూలై 2:— కమ్యూనిస్టు ప్రదర్శకులు కోరిన ప్రకారం తాను ఢిల్లీకి తిరిగి వెళుతున్నానని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి రాత్రి ఇక్కడ వేలాది ప్రజలు హాజరైన ఒక బహిరంగసభలో చెప్పారు.

"వచ్చిన పని పూర్తి అయింది కనుక, నేను ఇక తిరిగి వెళుతున్నాను. కమ్యూనిస్టు ప్రదర్శకులు ఏమి అరుచుకున్నా, నేను పెట్టిన పనిని పూర్తి చేయకుండా వదలను" అని అన్నారు ఆమె.

ప్రసంగంలో ఆమె కమ్యూనిస్టు దేశంలో నైనా ఇటువంటి ప్రదర్శకులు బయలుదేరడానికి అవకాశం ఉన్నదేమో కమ్యూనిస్టులు ఆత్మ ప్రశ్నించుకోవడం మంచిదని ఆమె అన్నారు.

"ఏది సవాలును ఎదుర్కొనడానికి తగినంత బలం మనకు ఉన్నది కనుక, వారు ఎటువంటి ప్రదర్శనలు జరుపుతున్నా మనం అనుమతిస్తాము" అని అన్నారు ఆమె.

ఈ ప్రదర్శకులకు తాము ఏం చేస్తున్నదీ తెలియదని, అయితే వారిని గర్హించడానికి బదులు వారిని మనవైపు త్రిప్పుకోవడానికి మనం ప్రయత్నించాలని ప్రధాని అన్నారు.

బొంబాయిలో సంబారదుకాణాలు

సరసమైన ధరలకు కూరగాయల విక్రయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బొంబాయి, జూలై 2:— అయిదు సంబార దుకాణాలద్వారా బొంబాయినగర వాసులకు సరసమైన ధరలకు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వేరుసెనగనూనె మహారాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీ అందజేస్తున్నది. అవసరాన్ని బట్టి మరికొన్ని దుకాణాలను ఏర్పాటు చేస్తుంది.

మెహతాబ్ రాజీనామాపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గం వైఖరి

పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాలని కోరకపోవచ్చునట

న్యూఢిల్లీ, జూలై 2:— కాంగ్రెస్‌నుండి వైదొలగడానికి డాక్టర్ హరేకృష్ణమెహతాబ్ నిశ్చయించుకున్నప్పటికీ, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా ఇవ్వవలసిందిగా కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఆయనను ఒత్తిడి చేయక పోవచ్చునని తెలుస్తున్నది.

కాంగ్రెసు నుంచి రాజీనామా చేయడానికి నిశ్చయించుకున్నట్లు డాక్టర్ మెహతాబ్ వ్రాసిన లేఖ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్‌కు నిన్న అందినది. డాక్టర్ మెహతాబ్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఏమాత్రం లేదు.

ఒరిస్సా కాంగ్రెసు నాయకుడు శ్రీ బీజూ పట్నాయక్ నేటి సాయంత్రం ఇక్కడ శ్రీ కామరాజ్‌ను కలుసుకుని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి ఆయనకు వివరించారు.

దేశం ఎదుర్కొంటున్న నేటి క్లిష్టపరిస్థితులు తాత్కాలికమైనవే

కృతనిశ్చయంతో దేశం వాటిని అధిగమించగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విశ్వాసం

తిరుచినాపల్లి, జూలై 3:— భారతదేశం గతచరిత్రను పరిశీలించినప్పుడు అనేక విషమ ఘట్టాలనుండి బయటపడిన సందర్భాలుగలవని, ఇదేరీతిగా నేటి క్లిష్టపరిస్థితులనుండి దేశం అధిగమించగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ స్పష్టంచేశారు.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న చిక్కులు అన్నీ తాత్కాలికమేనన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

విపత్కర పరిస్థితులను ధైర్య సాహసాలతో ఎదుర్కొని, నేటి పరిస్థితికి తగినట్లు క్రమశిక్షణతో వ్యవహరించగలిగినట్లయితే దేశం క్లిష్టపరిస్థితినుండి అధిగమించవచ్చు. కాక, అభ్యుదయపథంలో మరింత శీఘ్రంగా పురోగమించగలదని ప్రధాని అన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో జరిగిన సంఘటనలు పరిస్థితిని మరింత క్లిష్టం చేసినవని దీనికి ముందు దేశం అన్ని రంగాలలో పురోగమిస్తూ వుండగా ఈ సంఘటనలు సంభవించినవని అన్నారు. మన జాతీయనాయకులు రూపొందించిన విధానాలు పరిణతమైనవి, క్లిష్ట సమయంలో దేశం ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని నిలద్రొక్కుకొనడానికి ఈ విధానాలు ఉపకరించినవని శ్రీమతి ఇందిరా గాంధి ప్రశంసించారు.

స్వాతంత్ర్య పోరాటం రోజులలోవలె క్లిష్ట పరిస్థితినుండి నిలద్రొక్కుకొనడానికై ప్రజలు మరింత భారాన్ని వహించుటకు సిద్ధపడాలని హెచ్చరిక చేశారు.

స్వాతంత్ర్య పోరాటం రోజులలో గాంధీజీ ప్రారంభించిన 'స్వదేశీ' ఉద్యమాన్ని పునరుద్ధరించవలసిన ఆవశ్యకత కలదని విజ్ఞప్తి చేశారు.

'స్వదేశీ ఉద్యమంపట్ల ప్రజలు ఆసక్తి చూపి ప్రభుత్వంతోపాటు ప్రజలుత్పాదకులకు సిద్ధపడితే మన ఉత్పత్తులు, ఎగుమతులు హెచ్చి, శీఘ్రకాలంలోనే క్లిష్టపరిస్థితినుంచి దేశం బయటపడగలదనుటలో సందేహంలేదని ప్రధాని నొక్కిచెప్పారు.

తిరుచినాపల్లి విమానాశ్రయమునుండి తొమ్మిదిమైళ్ళ పొడవునా వేలాది ప్రజలు ప్రధానికి స్వాగతం చెప్పారు. మద్రాసుముఖ్య మంత్రి శ్రీ భక్తవత్సలం, రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ వెంకట్రామన్, రక్షణమంత్రి శ్రీ చవాన్, తదితరులు స్వాగతం చెప్పిన వారిలో వున్నారు.

సరిహద్దులలో దురాక్రమణ, విదేశ సహాయము నిలిపివేత, ఫ్యాక్టరీలుమూసివేయడం, అనావృష్టి పరిస్థితి మొదలైన అవాంతర సంఘటనలు లేనిపక్షంలో దేశం నిర్విఘ్నంగా అనేక రంగాలలో పురోగమించి వుండేదని ప్రధాని పేర్కొన్నారు.

అంతకుముందు ప్రధాని బాలల శైక్షణిక భవనానికి శంకుస్థాపన చేశారు.

తిరుచినాపల్లి భారతదేశంలో అతిప్రాచీన మైన తమిళ సంస్కృతికి కేంద్రమని ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలే క్లిష్టపరిస్థితి నుండి దేశం గట్టెక్కడానికి దోహదం చేయ గలవని అన్నారు.

స్త్రీలకు, పిల్లలకు వైద్య ఉద్దేశించి నందుకు ప్రధాని హర్షాన్ని వెలిబుచ్చారు.

శ్రీ భక్తవత్సలం ప్రసంగిస్తూ జాతీయ నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

కేరళ పర్యటనపై ప్రధాని సంతృప్తి

ఎర్నాకుళం, జూన్ 3:— కేరళలో తన పర్యటన చాలా చక్కగా వుందని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ అన్నారు.

భవిష్యత్తుపై ఎంతో ఆశతో, విశ్వాసంతో నేను తిరిగి వెళుతున్నానని ఆమె అన్నారు.

వచ్చే జనరల్ ఎన్నికలలో కేరళ ప్రదేశ్ కాంగ్రెసు విజయావకాశాలనుగురించి ప్రశ్నించగా ఈ విషయంలో తనకెంతో విశ్వాసం గలదని ప్రధాని అన్నారు.

మద్రాసు పర్యటన సందర్భంగా అక్కడ మితవాద కమ్యూనిస్టు అరెస్టుల గురించి ప్రస్తావించగా 'కేరళలో వలె వారిని స్వేచ్ఛగా వుంచితే ఎంతో బాగుండేదని' ప్రధాని అన్నారు.

ప్రధాని నేటి ఉదయం కొచ్చిన్ విమానాశ్రయంనుంచి భారత వైమానికదళం ప్రత్యేక విమానంలో తిరుచినాపల్లికి బయలు దేరి వెళ్ళారు.

ప్రత్యేక రాష్ట్రం వినా అస్సాం కొండ ప్రాంతానికి మరేదీ ఆమోదయోగ్యంకాదట

—కొండజాతి నాయకుని ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి,) న్యూఢిల్లీ, జూలై 3:— అస్సాంలోని కొండజాతి ప్రాంతాలకు పరస్పరం అంగీకార యోగ్యమైన పాలకవ్యవస్థపై అస్సాం ప్రదేశ్ కొండజాతి నాయకుల మహాసభ నేతలతో కేంద్ర హోం మంత్రి శ్రీ జి. ఎల్. నందా జరిపిన సంభాషణలపై ఏవైనా ఆశలువుంటే, వాటిని ఆ మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ స్టాన్లీ నికొలస్ హైఫెన్‌రాయ్, అస్సాం కొండజాతి ప్రాంతాలకు ప్రత్యేకరాష్ట్ర నిర్మాణం వినా మరేదీ ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటిస్తూ చేసిన ప్రకటన వమ్ము చేసింది.

నిన్న సాయంత్రం పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ, శ్రీ రాయ్, కొండ ప్రాంతజిల్లాలకు ప్రాంతీయమైన స్వయంపాలిత ప్రత్యేక పరిపాలనవ్యవస్థ సమైక్య అస్సాం వ్యవస్థలో పరిగణించి నెలకొల్పడానికి తాను కొండప్రాంత నాయకులతో ఆమోదయోగ్యమైన సమస్యా పరిష్కార మార్గాన్ని సాధింపగలనని శ్రీ నందా తెలియజేసినట్లు వెలువడిన వార్తలపై తన నిరసనను ప్రకటించారు.

కొండప్రాంతాన్ని స్వయంపాలితప్రాంతంచేసే విషయమై 1963 నాటి నెహ్రూ పథకానికి కాలదోషం పట్టిపోయిందని, శ్రీ రాయ్ అన్నారు. ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నారన్నారు.

ప్రత్యేకకొండప్రాంతరాష్ట్రనిర్మాణాన్ని కోరుతూ ప్రత్యక్షచర్య ప్రారంభించడానికి గైకొన బడిన నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు కొన్ని పత్రికలలో

అస్సాం కొండజాతి నాయకులు ఢిల్లీకి సంభాషణలకు వెళ్ళడానికి అంగీకరించారనే వార్తలను కూడా ఆయన ఖండించారు.

రక్షణోత్పత్తికృషిలో మరొక ముందడుగు

తిరుచ్చిలో ఆయుధాలఫ్యాక్టరీకి ప్రధాని ప్రారంభోత్సవం

తిరుచిరాపల్లి, జూలై 3:— దేశంలో నే యంత్రాలను తయారు చేయగలిగినప్పుడు యంత్ర నిర్మాణానికి సంపాదించిన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అనుబంధ పరిశ్రమల స్థాపన జరిగి, స్వయం సమృద్ధి సాధనకు తోడ్పడగలదని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడిక్కడ సూచించారు.

తిరుచినాపల్లివద్ద 13 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రక్షణ పరికరాల ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, రక్షణావసరాలలో స్వయం సమృద్ధి సాధనకు జరుగుతున్న కృషిలో ఈ ఫ్యాక్టరీ స్థాపన ప్రధానఘట్టమని అభివర్ణించారు.

చిన్నరకం ఆయుధాలను తయారు చేయడానికి ఉద్దేశించిన ఈ ఫ్యాక్టరీ సకాలంలో స్థాపించబడింది.

అటంబాంబులవంటి భయంకర మారణాస్త్రాలను రూపొందించిన నేటి ఆధునిక యుగంలో చిన్నరకం ఆయుధాలవల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఉదయించగలదని అన్నారు.

కాని, యిటీవల జరిగిన యుద్ధంవల్ల నేర్చుకున్న గుణపాఠాలు చాలా కలవని సుశిక్షిత, ఆయుధ సంపద గల సైనికులపైనే సాయుధ దళాల బలం ఆధారపడిందని ప్రధాని వివరించారు. యంత్రాలు, ఆయుధ సామగ్రిని స్వయంగా తయారుచేసుకునేదానిపైనే దేశ బలసంపద ఆధారపడి ఉన్నదన్నారు.

భారతీయ సైన్యంలో ఆఫీసర్లు సైనికుల శిక్షణకు అధిక ప్రాధాన్యం యిచ్చిన ఫలితంగానే గత సెప్టెంబరు పోరాటంలో సత్ఫలితాలను సాధించగలిగామని అన్నారు.

ఇరుగుపొరుగు దేశాలతో శాంతియుతంగా వ్యవహరించడం ఇండియా అభిమతమని, దేశ రక్షణకు తగిన సాయుధ బలాలు కూడా అవసరమని అన్నారు. రక్షణవ్యయం తక్కువ అయినా, రక్షణ సన్నాహాలను నిర్లక్ష్యం చేయలేదని స్పష్టంచేస్తూ, రక్షణకు సంబంధించిన ప్రతి రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోని ఆయుధ ఉత్పత్తికి ప్రయత్నించామని ఈ దృష్టితో సరిహద్దు రక్షణ ప్రణాళిక రూపొందించబడిందని అన్నారు.

దేశంలో అనేక రకాల ఫ్యాక్టరీలను స్థాపించుటకు నిర్ణయించామని, తిరుచినాపల్లి ఫ్యాక్టరీ నాలుగవదని ఆమె అన్నారు.

తిరుచినాపల్లి ఫ్యాక్టరీని విదేశీ సహాయం లేకుండానే నిర్మించడం ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు.

రక్షణమంత్రి శ్రీ చవాన్ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించారు. రక్షణ పరికరాలలో దేశం పురోభివృద్ధికి ఇది చిహ్నమని శ్రీ చవాన్ అన్నారు.

రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ సందర్భంలో సందేశాన్ని పంపారు.

విద్యాకమిషన్ సిఫారసులను ప్రభుత్వం అంగీకరిస్తే...

పబ్లిక్ పాఠశాలలు ప్రస్తుతరూపంలో అంతర్ధానమయే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూలై 3:— సామాజిక జాతీయ సమైక్యతపై విద్యా విషయాల కమిషన్ చేసిన సిఫార్సులను అమలు పరచడానికి తుదకు ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో భారతదేశంలో "పబ్లిక్ పాఠశాలలు" ప్రస్తుత రూపంలో అంతర్ధానం కాగలవు.

ఈవిద్యా సంస్థలను కమిషన్ నిశితంగా విమర్శించింది. "తమబిడ్డల విద్యకు హెచ్చుగా ఖర్చుపెట్టగల భాగ్యవంతులకు ఈ సంస్థలను బ్రిటిష్ పరిపాలకులు మనదేశంలో నెలకొల్పారు. మన సాంఘిక సాంప్రదాయాలకు అనుకూలంగా ఆ విద్యా విధానం ఉన్నందున మనం అంతకాలం దానిని పట్టుకుని ప్రాకులాడాము" అని కమిషన్ వ్యాఖ్యానించింది.

కమిషన్ పూర్తి నివేదిక దాదాపు పది రోజులలో వెలువడుతుంది. "విద్యలో భాగ్యవంతులకు మంచి పాఠశాలలు, మిగిలిన వీద వారికి ఉచిత విద్యా సౌకర్యాలు —అయితే ఈపాఠశాలలలో విద్యా ప్రమాణాలు చాలా దిగువ స్థాయిలో ఉండడం—విద్యలో ఈ ఏర్పాటువిధానం" కమిషన్ తీవ్రమైన విమర్శకు గురైనది.

కమిషన్ ఇలా ఉదహరించింది:

"మరింత దుస్థితిఏమిటంటే తరగతులు, సామాన్య ప్రజలమధ్య వ్యత్యాసాన్ని — ఈ ఏర్పాటు విద్యావిధానం మరింత హెచ్చు వ్యత్యాసాలను మరింత తీవ్రరూపం ధరించేటట్టు చేస్తున్నవి".

ప్రజాస్వామ్య విరుద్ధధోరణి

దేశంలో ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రధాన దౌర్బల్యం భారత పాఠశాల పద్ధతిలో ప్రజాస్వామ్యానికి తద్విరుద్ధధోరణివుందని కమిషన్ అభివర్ణించింది.

"సామాన్య ప్రజల పిల్లలు తక్కువ విద్యా ప్రమాణంగల పాఠశాలలలో తప్పనిసరిగా విద్య నభ్యసించవలసి వస్తున్నది. విద్యార్థి వేతనాల కార్యక్రమం అంత హెచ్చదికాదు. ఒక్కొక్కప్పుడు వారిలో మంచి తెలివిగలవారికి కూడా ఆటువంటి మంచి పాఠశాలలలో విద్యనభ్యసించే అవకాశం ఇవ్వబడుటలేదు. ఇక ఆర్థికంగా ఉన్నతవర్గం 'పబ్లిక్' పాఠశాల పిల్లలను. తలిదండ్రులు ఆ పాఠశాలలలో విద్యనభ్యసింపచేసే అవకాశంవున్నది. భాగ్యవంతులు తమ బిడ్డలకు మంచి విద్యను కొనుగోలు చేస్తున్నారు.

"ఈ పబ్లిక్ పాఠశాలల గత చరిత్ర ఎట్టిదైనప్పటికి మనం మనదేశంలో నెలకొల్పదలచిన ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజంలో అట్టి పాఠశాలలకు స్థానంలేదు" అని కమిషన్ విమర్శించింది.

సోవియెట్ యూనియన్‌లో విద్యావిధానం ఆ దేశ అభివృద్ధికి కారణమని కమిషన్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అమెరికా, ఫ్రాన్స్, స్కాండినేవియన్ దేశాలలో అభివృద్ధికర విద్యావిధానాలను గురించికూడా కమిషన్ ప్రస్తావించింది.

ఇటీవల బ్రిటన్‌లోనే అట్టి పాఠశాలలు తీవ్రమైన విమర్శకు గురైనట్లు కమిషన్ పేర్కొన్నది. వాటిలో మరింత ప్రజాస్వామ్య పద్ధతిని ప్రవేశపెట్టడం సాధ్యపడేటట్లు కనపించడం లేదనికూడా కమిషన్ స్పష్టీకరించింది.

ఒకేఒకవిద్యావిధానం అవసరం

కుల, మత, వర్ణ విచక్షణ లేకుండా పిల్లలందరికీ విద్యా సౌకర్యం కల్పించే ఒకే ఒక సామాన్య పద్ధతి దేశంలో ప్రవేశపెట్టాలని కమిషన్ గట్టిగా సిఫారసు చేసింది. తెలివి తేటలను మదింపువేసి, అట్టివారికి ఉచితంగా మంచి విద్యాసౌకర్యాలు కల్పించాలని కమిషన్ వివరించింది.

ఈ విద్యాపద్ధతికి కమిషన్ తేలిక మార్గాన్ని సూచించింది. "ఇరుగు పొరుగు పాఠశాల పద్ధతి" మంచిదని పేర్కొన్నది. అటువంటి స్కూలులో సుమారు అందరి పిల్లలకు ఎట్టి విచక్షణ లేకుండా విద్యాబోధన ఈ పద్ధతి ప్రకారం చేయవలెనని కమిషన్ సిఫారసు చేసింది.

ఈ ఏర్పాటు దొరకని అరికట్టే నిమిత్తం విద్యార్థులు అందరికీ నిర్బంధ సాంఘిక జాతీయ సర్వీస్ ఏర్పాటుచేయాలని కమిషన్ సూచించింది.

వెనుకబడిన కులాల గుర్తింపు సమస్య

ప్రభుత్వానికి ప్రతినిధివర్గం విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 3:— ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన ప్రాతిపదికపై సమాజంలో అర్హులైన అన్ని వర్గాలనుగుర్తించాలని వెనుకబడిన కులాలకు చెందిన ప్రతినిధివర్గం ఒకటి నేడు ప్రభుత్వాన్ని కోరింది.

శాసనసభ్యుడు శ్రీ కొండాలక్ష్మణ్ నాయకత్వాన 12 మందిసభ్యుల ప్రతినిధివర్గం ఒకటి నేడు ముఖ్యమంత్రిని కలుసుకొని పాఠశాలలో ముఖ్యంగా సాంకేతికవిద్యకు 35 శాతంసీట్లను వెనుకబడిన కులాలకు కేటాయించాలని కోరారు.

యోగ్యతలనుబట్టి వెనుకబడిన కులాల వారు ఇతర కులాలవారితో సీట్లు సంపాదించుకుంటే, ఆ స్థానాలను రిజర్వుసీట్ల క్రింద పరిగణించ రాదని, వెనుకబడిన కులాల విద్యార్థుల పేదరికం, అర్హతలనుబట్టి తగినన్ని స్కాలర్ షిప్పులు ఇవ్వాలని ఆ ప్రతినిధివర్గం కోరింది.

వీరికి ప్రభుత్వం ప్రత్యేకహాస్టళ్ళను నిర్మించాలని, ప్రైవేటు హాస్టళ్ళకు ఆర్థిక సహాయంచేయాలని ఆ విజ్ఞప్తిలో సూచించారు.

వెనుకబడిన కులాల వారెదుర్కొంటున్న సమస్యలపై మంత్రివర్గం ఉపసంఘం నివేదికపై ఒకతుదినిర్ణయం గైకొనేముందు అనేక సమస్యలను ముఖ్యమంత్రికి తెలపడం ఈ ప్రతినిధివర్గ ఉద్దేశమని శ్రీ కొండాలక్ష్మణ్ అన్నారు.

శ్రీ ఎల్. నరసరాజు మృతి

విజయవాడ, జూలై 3:— విజయవాడలోని నేషనల్ లిథోప్రింటర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీ ఎల్. నరసరాజు[45]జూన్ 30వ తేదీన దివంగతులైనారు. వారి అంత్యక్రియలకు విజయవాడలోని ప్రముఖ సిబ్బంది ఉద్యోగులు, ప్రెస్‌వారియాలనేవున్న స్నేహితులు ఎంతో హాజరైనారు.

పరిపాలనలో ప్రమాణాలు

క్షీణిస్తున్నవని శ్రీ వి. ఓ. రాజా విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 3:— సకాలంలో నిర్ణయాలు చేసే ఉద్యోగులకు బదులు నిర్ణయాలు చేయకుండా తప్పించుకునేవారే ఉద్యోగులలో ప్రభుత్వంగట్టిచర్య తీసుకోవాలని ఆర్. టి. సి. అధ్యక్షుడు శ్రీ వి. ఓ. రాజా నేడు ఇక్కడ సూచించారు.

ప్రత్యేకించి ప్రజాసంక్షేమాన్ని, ప్రజల సరాలనుచూడవలసిన శాఖలలో పరిపాలనా ప్రమాణాలు క్షీణించినవని శ్రీ రాజా పత్రికావిలేఖరుల సమావేశంలో విమర్శించారు.

"ఉదాహరణకు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య జాతీయరహదారి పొడవు 180 మైళ్ళు. ఈ రోడ్డుమార్గంలో 30 మళ్ళింపులున్నవి. ఒకేసారి ఇన్ని మళ్ళింపులు ఏర్పాటుచేయవలసివచ్చిందో ఎవరికీ తెలియదు. వాటిని ఏర్పాటుచేశారు. సరే. వాటిని మూసివేసేందుకు తక్షణచర్య తీసుకోలేదు. ఇది ఉత్త జాతీయ దండుగ. విలువగల కాలాపహరణం.

"ఇదేవిధంగా ఉంది నగరంలోపరిస్థితి. వీటి పథకంలేకుండానే రోడ్లనుకోసి వదిలిపెడుతున్నారు. వాటిని తిరిగి సమంగా చేయడం ఎవరికీ పట్టినట్టు కనుపించదు. ఈ పరిస్థితి పట్ల ప్రజలు తమ అభిప్రాయాన్ని ప్రకటించక పోవడమే ఆశ్చర్యం కలుగజేస్తున్నది. ప్రజలు తమ అభిప్రాయాన్ని ప్రకటించినా ఆ అధికారులు తగు శ్రద్ధ తీసుకుంటారా అనేదే మరింత ఆశ్చర్యం కలిగించేసమస్య.

ఆర్. టి. సి. వ్యవహారం

"ఇక ఆర్. టి. సి. విషయాలు పరిశీలిద్దాము. ఆ పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదు. ఒక బాధ్యతగలవారుడు ఒక కండక్టరు ప్రవర్తనపై ఫిర్యాదుచేస్తే కార్యాలయం విచారణ జరపాలంటుంది. సాక్ష్యం, తదితర సమాచారం సేకరించాలంటుంది. తక్షణచర్య తీసుకోడానికి ఒకబాధ్యతగలవారుడు చేసిన ఫిర్యాదుచాలదా?

"ఇక్కడ వర్క్‌షాపులో ఒకే ఒకషిఫ్ట్ ఉన్నదని ఇంతవరకు నాకుతెలియదు. సహజంగా పై అధికారులు హెచ్చుమంది ఉంటారు. పారిశ్రామికవాడలో ఇటీవలసర్వే జరిగింది. అది సైనికానికాపైగా సోమరితనంగా గడిపేశక్తి ఉన్నట్టు ఆ సర్వేలో బయటపడింది. పారిశ్రామికవాడలోపరిశ్రమలులేవు. భవనాలు మాత్రం ఉన్నవి. దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై ఆధారపడుతున్నవి.

అధికారుల కాలవిలంబన మరొక ఆకలిగొన్న రాక్షసి. పెద్దపెద్ద సమాచారాన్ని ఉదహరించడం జరుగుతున్నది. సరైన చిన్న రిమార్కే అనేక సందర్భాలలో సరిపోతుంది.

ఇవి చిన్నచిన్న సంస్కరణలే. కాని వీటిని ప్రవేశపెడితే పరిపాలన సంతృప్తికరంగా సాగ గలదు.

ఆఫీసులో పనిచేయడానికి తగుపరిస్థితి కల్పించగలగాలి. అయితే సమర్థవంతంగా పనిచేయాలి" అని శ్రీ రాజా వివరించారు.

అగ్నివర్షం

(1 వ పేజీ తరువాయి)

దాడులతో తాను ఏకీభవించడంలేదని బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటనను ఉత్తర వియత్నామ్ నిశితంగా విమర్శించింది. అమెరికా దాడులపట్ల విచారాన్ని ప్రకటించడం కేవలం ప్రపంచం కళ్ళు కప్పడానికి మాత్రమేనని బ్రిటిష్ ప్రజల, ప్రపంచ ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా వుండడంచూసి అవలంబించిన ఎత్తుగడతప్ప మరేమీకాదని ఉత్తర వియత్నామ్ అధికారపత్రిక నాన్‌ధాన్ ఆరోపించింది.

అమెరికా చర్యను సమర్థించి వియత్నామ్ పరిస్థితిని వక్రంగా చిత్రించడానికి బ్రిటిష్ ప్రధాని ప్రకటన ఉద్దేశించబడిందని 'నాన్‌ధాన్' పత్రిక అన్నది.

న్యూచైనా వార్తాసంస్థ ఉత్తర వియత్నామ్ పత్రిక సంపాదకీయాన్ని ప్రకటించింది.

వియత్‌కాంగ్‌కు ఉత్తరకొరియా సహాయం

టోకియో, జూలై 3:— దక్షిణవియత్నామ్‌లోని వియత్‌కాంగ్ దళాలకు ఆయుధాలతోసహా అవసరమైన సహాయాన్ని పూర్తిగా తాము అందచేస్తున్నామని ఉత్తర కొరియా ప్రకటించింది.

హనోయ్, హైఫాంగ్ నగరాలపై అమెరికా దాడులవల్ల వియత్నామ్ ప్రజలు భయపడడం కలలోని మాట అని కూడా ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

ప్రస్తుతం వియత్నామ్‌లో దక్షిణ కొరియాకు చెందిన 25 వేలమంది సైనికులు వున్నారు. వచ్చే నెలలో వీరిసంఖ్య 40 వేలకు పెరుగుతుంది.

వెంపాడులో అగ్నిప్రమాదం

30 ఇళ్ళు దగ్ధం

తరిగొప్పుల, జూలై 3:— గన్నవరం తాలూకా వెంపాడులో 2 వ తేదీ సాయంకాలం 30 ఇళ్ళు అగ్నిప్రమాదానికి గురియైనాయి. అతి సమీపంలోగల తరిగొప్పుల, బిగంటపేట గ్రామ ప్రజలు మిగిలిన యిండ్లను కాపాడారు. గుడివాడ అగ్నిమాపకదళం ఫైర్ ఆఫీసర్ శ్రీ యం. గోపాలకృష్ణయ్య ఆధ్వర్యాన మంటలను అదుపులోనికి తెచ్చారు. 3 వ తేదీ ఉదయం స్థానిక గ్రామ మునసబు శ్రీ వెంపాటి వెంకటసుబ్బయ్య సేకరించిన వివరాలను బట్టి సుమారు రు. 27000 ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో ఒక గేదె కూడా అగ్నికి ఆహుతి అయింది.

అస్సాంలోని కొండప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం

అఖిలపక్షకొండనాయకులవైఖరి

షిల్లాంగ్, జూలై 3:— అస్సాంలోని కొండ ప్రాంతాలను విడదీసి, వాటితో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అవసరమన్నదే తమ వైఖరి అని అఖిలపక్ష కొండ ప్రాంతాల నాయకుల సభ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఇటీవల హోంమంత్రి శ్రీ నందా ఇక్కడికి వచ్చి, కొండ ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపిన పిమ్మట ఆయన వ్యక్తంచేసిన కొన్ని అభిప్రాయాలు ఆపార్టీలకు ప్రోత్సాహకరంగా ఉన్నందున తమ వైఖరిని విస్పష్టం చేయుటకై ఈ ప్రకటన చేస్తున్నట్లు కొండ ప్రాంతాల నాయకుల సభ పేర్కొన్నది.

"ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే మా ఆశయం. ఇందుకుగాను మేము అహింసా యుతమైన ప్రత్యక్ష చర్యకు దిగదలచాము" అని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కేరళ యూనివర్సిటీ సిబ్బంది జీతాల సవరణ

త్రివేండ్రమ్, జూలై 3:— కేరళ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందిజీతాలు ప్రభుత్వోద్యోగుల జీతాలతో సమానంగా సవరించడానికి నిర్ణయించారు. అధ్యాపక వర్గానికి చెందని సిబ్బందికిమాత్రమే ఇదివర్తిస్తుంది.

జనవరి ఒకటవ తేదీనుండి కొత్త స్కేళ్ళు అమలులోకి వస్తాయి.

యాత్రాకేంద్రాలను ఆకర్షణీయంగాచేయాలి

శ్రీ సంజీవరెడ్డి సూచన

మైసూరు, జూలై 3:— కేంద్ర విహార యాత్రా శాఖ మంత్రి శ్రీ సంజీవరెడ్డి, అఖిలభారత వినోద యాత్రాభివృద్ధి సంఘంలో ప్రసంగిస్తూ, భారతదేశంలో వున్న అన్ని వినోద యాత్రా కేంద్రాలను అభివృద్ధి పరచవలెనంటే, కొన్నిటిని ఎన్నుకొని వాటిని బాగా వృద్ధి చేయడం మంచిదని వక్కాణించారు.

ప్రభుత్వం వద్ద డబ్బుకూడా ఎక్కువగా లేదు గనుక, కొన్ని కేంద్రాలను మాత్రం ఆకర్షణీయంగా చేయడం నా అభిమతం— అన్నారు శ్రీ రెడ్డి.

విదేశ యాత్రికులను ఆకర్షించడంకోసం, మద్యపాన నిషేధాన్ని తొలగించడం విషయం ప్రస్తావిస్తూ — ఇది భారతదేశానికి చెందిన పెద్ద సమస్య గనుక, దీన్నిగురించి చెప్పడం సాధ్యంకాదు. కాని విదేశ యాత్రికులకేమైనా చిక్కులు వుంటే, వాటిని సరిచేయవచ్చు.

విదేశ యాత్రికులకు మరింత విశ్రాంతి, ఆనందం కల్పించడంకోసం, వినోద యాత్రా కేంద్రాలలో వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయవచ్చు. ప్రయివేటు రంగంలోని వ్యాపారులు ప్రభుత్వ సహాయంతో, వినోద యాత్రా కేంద్రాలలో హోటళ్ల వ్యాపారం అధికం చెయ్యవచ్చునన్నారాయన.

ఈ వినోద యాత్రాభివృద్ధి సంఘ పదవ సమావేశమిది. ఈ సభకు మైసూరు ముఖ్య మంత్రి శ్రీ నిజలింగప్ప అధ్యక్షత వహించారు. వినోద యాత్రికులకు మనదేశంలో అగ్నిసంస్థల హేంఖ కల్పించాలన్నారాయన.

పసిఫిక్ లో ఫ్రాన్సు అణ్వస్త్ర పరీక్ష

బ్రిటన్ అమెరికాల విచారం

పాపిటో, [తహితీ] జూలై 3 :— ఫ్రాన్సు ప్రభుత్వం గతరాత్రి పసిఫిక్ మహాసముద్రం లోని మొజురోలా దీవిలో అణ్వస్త్ర పరీక్షను ప్రారంభించింది. రాత్రి ఎనిమిది గంటలకు పరీక్షించిన బాంబు ఫ్రాన్సు యింతవరకు 1960 తరువాత పరీక్షించిన అణ్వస్త్రాలలో అయిదవది.

ఫ్రాన్సు జూలై, ఆగస్టు నెలలలోకూడా పరీక్షలు నిర్వహించనున్నది. సెప్టెంబరులో హైడ్రోజన్‌బాంబు లక్షణాలుగల అణ్వస్త్రాన్ని పరీక్షించడం జనరల్ డిగోల్ స్వయంగా తిలకిస్తారు.

రాత్రి ఫ్రాన్సు పరీక్షించిన అణ్వస్త్రం తక్కువ శక్తికలది.

300 మైళ్లదూరంలో గాండియన్ దీవులలో ప్రజలు కూడా ఫ్రెంచి అణ్వస్త్ర ప్రేలుడు కాంతిని తిలకించగలిగారు.

ఫ్రెంచి అణ్వస్త్ర పరీక్ష జరిగిన వెంటనే బ్రిటన్, అమెరికాలు విచారాన్ని ప్రకటించాయి. 1963 లో అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒడంబడికపై సంతకాలు చేయడానికి నిరాకరించిన దేశాలలో చైనాతోపాటు ఫ్రాన్సు కూడా వున్నది

వియత్ కాంగ్ స్థావరాలపై అమెరికన్ విమానాల దాడులు

సైగాన్, జూలై 3 :— బి—52 తరగతి భారీ విమానాలు దక్షిణ వియత్నాంలోని మధ్య ఉత్తర ప్రాంతాలలో కేంద్రీకరించబడిన వియత్‌కాంగ్ దళాలపై నిన్న ప్రాతఃకాలం బాంబులు వేశాయి.

సైగాన్‌కు 96 కిలోమీటర్ల దూరంలోని టేమిన్ రాష్ట్రంలో గెరిల్లాలు కేంద్రీకరించబడి ఉండగలరని భావించబడిన ప్రాంతంపైన కొన్ని విమానాలు హుయాకి పడమట 16 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంపైన కొన్ని విమానాలు బాంబులు వేశాయి.

భూతల రంగంలో నిన్నరాత్రితో రెండు యుద్ధాలు ముగిశాయి. ఈ రెండు యుద్ధాలలోను మొత్తం 551 మంది వియత్‌కాంగ్ గెరిల్లాలు నిహతులైనారట.

దానాంగ్‌కు దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో రెండు అమెరికన్ విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానం కూలిపోయింది. పైలట్ మరణించాడు. రెండో విమానం సురక్షితంగా తిరిగి వచ్చింది.

నాలుగు అమెరికన్ విమానాలు నష్టం

ఉత్తర వియత్నాంపై నిన్న అమెరికా నాలుగు విమానాలను నష్టపడ్డదని సెంట్రల్ న్యూస్ సేకత్ ప్రకటించబడ్డింది.

ఒక విమానం చైనా సరిహద్దుకు 25 మైళ్ళదూరంలో హైఫాంగ్‌కు ఈశాన్యంగా 62 మైళ్ళ దూరాన కూలిపోయింది.

ఒక పైలట్ హెలికాప్టర్ద్వారా రక్షించబడ్డాడు. మిగిలినవారిజాడ తెలియలేదు.

సేనలను పంపడానికి ఉత్తరకొరియా సన్నద్ధత

టోకియో, జూలై 2 :— అమెరికాకు వ్యతిరేకంగా పోరాడే నిమిత్తం ఉత్తర వియత్నాంకు తన సేనలను పంపడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా నేడు సూచించింది.

వాలంటీర్లను పంపడం సహా ఉత్తర వియత్నాంకు సర్వసహాయాన్ని చెయ్యడానికి ఉత్తర కొరియా యిష్టపడుతున్నదని నేడు యిక్కడ వినిపించిన ప్యాంగ్యాంగ్ రేడియో వార్త తెలుపుతున్నది.

ఉత్తర వియత్నాంపైన ముఖ్యంగా హనోయ్ హైఫాంగ్‌లపైన అమెరికా సాగించిన విమాన దాడులను నిరసించిన మీదట ఏంగ్ యాంగ్ రేడియో ఈ సంగతిని ప్రకటించింది.

ఫ్రాన్స్ నిరసన

పారిస్, జూలై 2:—హనోయ్, హైఫాంగ్‌లపై అమెరికన్ విమానాల దాడులను ఫ్రాన్సు నేడు విరసించింది. ప్రెసిడెంట్ డిగోల్ నాయకత్వాన మంత్రివర్గ సమావేశానికి పిదపనే ఈ నిరసన జరిగింది. మంత్రివర్గ సమావేశంలో సోవియట్ యూనియన్ సందర్శన మూలంగా కలిగిన ఫలితాలు తనకు తృప్తి కలిగించినవని ప్రెసిడెంట్ డిగోల్ అన్నారని సమాచారశాఖ మంత్రి యువాన్ బోర్గ్ అన్నాడు.

ఫ్రాన్సు, సోవియట్ యూనియన్‌లమధ్య పెంపొందిన సహకారం ప్రాధాన్యాన్ని తన సందర్శన చాటుతున్నదని ఆయన అన్నారట.

ఇండోనేసియన్ విద్యార్థుల ప్రదర్శన

సుకర్నో విధానాలపట్ల ఆక్షేపణగా

జకార్తా, జూలై 2:— సుమారు 10 వేలమంది ఇండోనేసియన్ యువకులు నేడు ప్రెసిడెంట్ సుకర్నో విధానాలను విమర్శిస్తూ పెద్ద ప్రదర్శన జరిపారు. వందలాది లారీలలోను, బస్సులలోను, కార్లలోను, స్కూటర్ల మీద వీరు నగరంలోని వీధులలో ప్రజల రాకపోకలకు కొన్ని గంటలపాటు ఇబ్బంది కలిగిస్తూ ప్రదర్శన జరిపారు.

సైనికులు మరతుపాకులు చేపూని పహారా సాగిస్తూ ఊరేగింపు కొనసాగడం చూశారు. అయితే ఊరేగింపు సందర్భంగా సంఘర్షణలేవీ జరగలేదు.

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితిని తొలగించడానికి సరియైన మంత్రివర్గం ఏర్పాటు చెయ్యవలసినదిగా విద్యార్థులు కోరారు. దానిని ప్రెసిడెంట్ సుకర్నో తిరస్కరించారు. అందుకే వీరు నేడు ఈ ప్రదర్శన జరిపారు.

తూర్పుయూరప్ రాజ్యాలతో వాణిజ్యంలోగల చిక్కులు త్వరలో పరిష్కారం కాగలవని

వాణిజ్యమంత్రి మనూభాయ్‌షా ఆశాభావం

న్యూఢిల్లీ, జూలై 2:— త్వరలో తాను రష్యా వెళ్ళనున్నాడు జరిపే చర్చల ద్వారా, ఢిల్లీలో ఏడు తూర్పు యూరపురాజ్యాల ప్రతినిధులతోజరిపిన చర్చలద్వారానూ, రూపాయిమార్పుతో మార్పు తర్వాత ఈ దేశాలలో జరిపే 'రూపాయి వ్యాపారం' విషయంలో తలఎత్తే తాత్కాలికమైన ఇబ్బందులుతొలగిపోగలవని వాణిజ్య శాఖామంత్రి శ్రీ మనూభాయ్‌షా పత్రికా విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు. మనకూ ఈ దేశాలకూ గల సుహృద్భావదృష్ట్యా అన్నీ సమస్యలూపరిష్కరించబడతాయని నానమ్మకం ఈ దేశాలకు 1966 లో 150 కోట్ల విలువ గలవ్యాపారం అంచనా వేయ బడింది. దీనిలో సగం ఇదివరకే జరిగింది. తక్కిన సగంవిషయంలోనే ఈ సమస్యలు ఏర్పడ్డాయి.

రూపాయి విలువ తగ్గింపువల్ల ఈ దేశాలతోవ్యాపారానికి కొత్తగా ఇబ్బంది రాదు. నిజానికి భారతదేశం తూర్పు యూరపురాజ్యాలకే కాకుండా, పశ్చిమ యూరపు రాజ్యాలకు కూడా వ్యాపారం అధికం చేయ్యాలని ఆశిస్తున్నది.

తూర్పు యూరపు రాజ్యాలతోవ్యాపారం మామూలుగానే వుంటుంది. కాకపోతేరూపాయి విలువతగ్గింపు ద్వారా దీనిని తిరిగి లెక్కకట్టవలసి వుంటుంది. ఉదాహరణకు ఇదివరలో ఒక తూర్పు యూరపుదేశంతో 25 కోట్లవ్యాపారము ఏర్పాటు చేయబడి వుంటే, ఇప్పుడది నూటికి సుమారు 58 పాళ్లు పెరుగుతుంది. అన్నారాయన.

హోసూరువంటి త్రిభాషాప్రాంతాల భవిష్యత్తు

సరిహద్దుకిమిషన్ నిర్ణయించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 2 :—కృష్ణగిరి తాలూకాలో వేపనపల్లి ఫిర్కా, హోసూరు తాలూకా యావత్తూ [మద్రాసురాష్ట్రం] కోలార్ జిల్లా [మైసూర్ రాష్ట్రం] ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో భాగాలు కాబట్టి ఈత్రిభాషా ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించవలసిందిగా, ఏర్పాటుకానున్న సరిహద్దు కమిషన్‌కు నివేదించాలని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సంఘం కాంగ్రెస్ అధ్యక్షునకు సూచించింది.

హోసూర్ తాలూకా త్రిభాషాప్రాంతం కాబట్టి మైసూరు రాష్ట్రం పార్టీగా హాజరుగాలేనందున ఈప్రాంతం భవిష్యత్తుపై శ్రీ పటాస్కర్ ఎట్టి నిర్ణయము చేయకుండా వదిలివేశారని సరిహద్దు సంఘం కాంగ్రెస్ అధ్యక్షుని దృష్టికి తీసుకువచ్చింది.

విశాఖపట్నంవద్ద 'హెవీప్లేట్‌ఫ్యాక్టరీ'

శ్రీ సంజీవయ్య వెల్లడి

ఎర్నాకులం, జూలై 2:— విశాఖపట్నం వద్ద ఒక "హెవీప్లేట్, వెస్సల్స్" ఫ్యాక్టరీ నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిశ్చయించిందని కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ డి. సంజీవయ్య నిన్న ఇక్కడ పత్రికావిలేఖరులకు తెలియజేశారు.

ఈ ఫ్యాక్టరీస్థాపనకు కొచ్చిన్, మద్రాసు, వైజాగ్ ప్రాంతాలు తగినవని చెకొస్లవేకియా —భారతనిపుణులబృందం సిఫారుసు చేసింది.

ఎరువుల ఉత్పత్తిని పెంచాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుసరించి, ప్రభుత్వరంగంలో ఇటువంటి మరిరెండు ప్రాజెక్టులను నెలకొల్పే విషయమై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నది. చతుర్థప్రణాళికలో అవసరమైన ఆర్థిక వనరులు సమకూడిన పక్షంలో ఈ రెండు ఫ్యాక్టరీలను మద్రాసు, కొచ్చిన్‌లలో నెలకొల్ప వచ్చునని కేంద్రమంత్రి సూచించారు.

ఎరువులు, రసాయనిక పరిశ్రమలకు "హెవీప్లేటులు, వెస్సల్స్" అవసరం.

కొఠారి కమిషన్ సిఫార్సులపట్ల ఉపాధ్యాయుల హర్షం

హైదరాబాద్, జూలై 3:— ఉపాధ్యాయుల సాంఘిక — ఆర్థిక పరిస్థితులలోని హృదయ విదారకతను, లోపాలను, ఇబ్బందులను గుర్తించి, కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులపట్ల ఉపాధ్యాయ యూనియన్ తన హర్షాన్ని వెలిబుచ్చిందని నేడిక్కడ విడుదలైన ఒక ప్రకటనవల్ల తెలుస్తున్నది.

మెట్రిక్‌చదివి శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు, పట్టభద్రులై శిక్షణపొందిన ఉపాధ్యాయులకు సెలక్షన్ స్కేళ్ళలో కేటాయించిన శాతం సంతృప్తికరంగా లేదని ఉపాధ్యాయ యూనియన్ పేర్కొన్నది.

కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులను, జీతాల సందర్భంగా పే కమిషన్ ప్రస్తుతం జరుపుతున్న మహాజేశాలలో పరిశీలించగలదని ఉపాధ్యాయ యూనియన్ తన ఆశాభావాన్ని వ్యక్తపరచింది.

పాఠశాలలు పనిచేసే రోజుల విషయంలో కొఠారి కమిషన్ నిర్దిష్టంగా ఒక నిర్ణయాన్ని స్పష్టం చెయ్యలేదని, వారానికి ఆరురోజులు పనిచేయాలో, అయిదున్నర రోజులు పనిచేయాలో స్పష్టంగా ఈ కమిషన్ పేర్కొనలేదని, దేశంలోఉపాధ్యాయయూనియన్‌లన్నీ వెయ్యి పనిగంటలతోపాటు 200 ల పనిరోజులు కావాలని కోరుతున్నాయని ఈప్రకటనలో పేర్కొనబడింది.

మాడుపగిలే ధ్వనులతో మానవులకు పరీక్ష

న్యూయార్కు, జూలై 3:— అమెరికాలో 1970 నాటికి గంటకు రెండువేల మైళ్ళు వెళ్లే విమానాలు తయారు చెయ్యబడతాయట. ఇవి నగరాలమీదుగా వెడుతున్నప్పుడు చెప్పరానంత ధ్వని బయలుదేరుతుంది. దీన్ని ప్రజలు భరించగలరా? అనే ప్రశ్న పుదయించింది. ఈ విషయంలో పరిశోధనజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలిఫోర్నియా లోని 50,000 మంది ప్రజలకు ప్రతి దినం ఇరవైసార్లు పెద్దపెద్దధ్వనులు వినిపిస్తారట. ఆమోతర్వాత ఆధ్వినివిన్నవారి, మెదడువిలావుందో శరీరం ఎలాటి మార్పు చెందిందో చూస్తారట. ఈ వెర్రి ధ్వనులతో ఆ ప్రజలు మానవత్వంలోని మస్తిష్కత్వం పోగొట్టు కొంటారేమో.

వచ్చేవారంలోకూడా మాస్కోలో శ్రీ అశోక్ మెహతా చర్చలు

మాస్కో, జూలై 2 :— ఇండియా చతుర్థ ప్రణాళికకు సోవియట్ సహాయం స్వరూప స్వభావాలను గురించి ఇండియా ప్రణాళికా మంత్రి శ్రీ అశోక్ మెహతా వచ్చే వారంలో కూడా యిక్కడ చర్చలు కొనసాగిస్తారు.

నాలుగు రోజులక్రితం ఇక్కడకు వచ్చిన శ్రీ మెహతా విదేశీ ఆర్థిక సంబంధాల సంఘం తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ ఎ. ఎ. సెర్జివ్‌ను రెండుసార్లు కలుసుకున్నారు.

ఆయన విదేశీ వాణిజ్యమంత్రి శ్రీ నికోలాయ్ పెటోలిచెవ్‌ను కూడా కలుసుకుని ఇండియా సోవియట్‌ల వాణిజ్యం గురించి చర్చించారు.

చైనాపై దాడికి జంగ్‌కైషెక్ తహతహ

[ఆంధ్రప్రభ విలేఖరి]

హాంగ్‌కాంగ్, జూలై 2:— రేపటిదినం డీన్‌రస్క్ జంగ్‌కైషెక్‌ను తైపేలో కలుసుకుని చాలా ముఖ్యమైన విషయాలు సంప్రదిస్తారని తెలుస్తున్నది.

పెకింగ్ ప్రభుత్వానికి బందీగావున్న ఉత్తర వియత్నాంపై బాంబులవర్షం కురిపించడంకన్న వియత్‌కాంగ్ బెడదకు మూలకారణమైన కమ్యూనిస్టు చైనామీద దాడిచేయడమే మంచిదని జంగ్‌కైషెక్,— రస్క్‌కు నచ్చ చెప్ప తలచినట్లు తైపే వర్గాలు వెల్లడిస్తున్నాయి.

జంగ్‌కైషెక్ — ఖిలిమోవీ విదుటవున్న కొంత చైనా భూభాగాన్ని తన స్వంత సైన్యముతో స్వాధీనం చేసుకోదలచినట్లు తెలుస్తున్నది. ఆయనకు అమెరికా సహాయం అక్కర్లేదు. ఆయన కార్యక్రమంలో జోక్యం కల్పించు కోవడం అంగీకరించడు.

చైనాలో కమ్యూనిస్టు యువకులు, సైన్యాలు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాయి, గనుక, దాడిచేయడానికి సరియైన అదును లభించిందని జంగ్ అభిప్రాయపడుతున్నారు. పెకింగ్ వియత్నాం యుద్ధంలో కల్పించుకొని హనోయ్‌కి వాలంటీర్లను పంపిచేటప్పు, రస్క్—షియాంగ్ తన కోరికప్రకారం చెయ్యడానికి రస్క్ అంగీకరించడేమోనని తైవా వర్గాలు భావిస్తున్నాయి.

చైనా—ఉత్తర వియత్నాం సరిహద్దులో అయిదు లక్షల సైన్యాన్ని చేర్చినప్పటికీ అమెరికాతో యుద్ధానికి తలపడడానికి పెకింగ్ ప్రభుత్వం భయపడుతున్నట్లు ప్రస్తుత సూచనలవల్ల తెలుస్తున్నది.

ఔషధాల చట్టం అమలు

కెమిస్టుల సహకారం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 3 :— ఔషధుల చట్టం అమలుపరచడంలో కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం సహకరించడానికి చేసిన నిర్ణయం పట్ల వైద్యశాఖ కార్యదర్శి శ్రీ కె. బి. లాల్ హర్షం వెలిబుచ్చారు. ఆ సంఘం వార్షిక సమావేశానికి శ్రీ లాల్ అధ్యక్షత వహించారు.

చట్టాన్ని వ్యతిరేకించిన సంఘటన ఉన్నంటనీ, ముందుగా సంఘానికి నివేదించాలనీ, సంఘం తగు చర్య తీసుకుంటుందని సంఘాధ్యక్షుడు డాక్టర్ రమేష్ గాంధి చేసిన సూచనను శ్రీ లాల్ అంగీకరించారు.

తగు కారణం ఉన్నప్పుడే కెమిస్టుల, డ్రగ్గిస్టుల లైసెన్సులను రద్దుచేయాలని డాక్టర్ రమేష్ సూచించారు.

ఔషధాల ఫ్యాక్టరీకి అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడానికి సంఘం తగు చర్యలు తీసుకోనందుకు శ్రీ లాల్ విచారం వెలిబుచ్చారు.

అంతకు ముందు ఈ సమావేశానికి ఆర్. టి. పి. అధ్యక్షుడు శ్రీ వి. బి. రాజు ప్రారంభోత్సవం జరిపారు. ఔషధాల పరిశ్రమలో సాంకేతిక విజ్ఞానానికి ప్రాధాన్యం కల్గదని చెప్పారు.

ధర్మ సంస్థలకు, సాంఘిక సంస్థలకు, మందుల పెట్టెలను శ్రీ రాజు పంచిపెట్టారు.

శ్రీ డి. ఆర్. దేశాయ్ నివేదికను సమర్పించారు.

శ్రీ డి. రామస్వామి అతిథులకు కృతజ్ఞత తెలిపారు.

"పరస్పర చర్చలకే నా రష్యా పర్యటన"

కాలికట్ బహిరంగసభలో ప్రధాని వివరణ

కాలికట్, జూలై 3:— ప్రపంచ సమస్యలపై పరస్పరాభిప్రాయాలను వ్యక్తం చేసుకోడానికే తాను త్వరలో సోవియట్ యూనియన్‌కు వెళుతున్నానని, కొందరు ఆరోపించినట్లు భారత ప్రభుత్వ విధానాలను రష్యాకు వివరించడానికి తానక్కడకు వెళ్ళడం లేదని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నిన్న అన్నారు.

"ఒక సువిశాలమైన దేశ నాయకురాలిగా నేనక్కడకు వెళుతున్నాను. మన ప్రభుత్వ విధానాల గురించి సోవియట్ నాయకులకు వివరించవలసిన అవసరం నాకు లేదు. నేను ఎవరికైనా వివరించాలన్నా, నచ్చ చెప్పాలన్నా అది నా ప్రజలకు మాత్రమే" అని ప్రధాని ఉద్ఘాటించారు.

మునిసిపల్ మైదానంలో జరిగిన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచ నాయకులు తరచుగా పరస్పరాభిప్రాయాలను తెలుపుకోవాలని,ఇందుకే తాను సోవియట్‌కు వెళుతున్నానని అన్నారు.

విశాలమైన ఈ మైదానంలో బహిరంగ సభాస్థలి అంతా స్త్రీలు, పిల్లలతో సహా వేలాది ప్రజలతో క్రిక్కిరిసి పోయింది. సభకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. సి. అబ్రహాం అధ్యక్షత వహించారు.

ఇండియాకు రష్యాతో ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నవని, దేశంలో ఎన్నో పరిశ్రమల స్థాపనకు వారు సహాయం చేశారని, అంతమాత్రాన ఇండియా విధానాలను రష్యా నిర్ణయించదని ప్రధాని అన్నారు.

"మనకు సోవియట్‌తో నిరంతర స్నేహ సంబంధాలున్నవి. ఈ మైత్రి భారత కమ్యూనిస్టు పార్టీకి కాదు, ప్రభుత్వానికి, దేశ ప్రజలకు మాత్రమే" అని ఆమె అన్నారు.

కేరళ సమస్యల పరిష్కారానికి కేంద్రం శాయశక్తులా కృషిచేయగలదని ఆమె హామీ ఇస్తూ భారీ పెట్టుబడులు సాధ్యం కాకపోవచ్చునన్నారు.

విదేశాంగ విధానాల నుంచి తన ప్రభుత్వం వైదొలగుతున్నదన్న ఆరోపణలను ప్రధాని ఖండించారు.

ఆసియా బ్యాంకు కమిటీ

తిరిగి ఆగస్టులో సమావేశం

మనీలా, జూలై 3 :— ఆసియా అభివృద్ధి బ్యాంకు 14 రాజ్యాల కమిటీ ఆగస్టులో సమావేశం కావడానికి నిర్ణయించింది. బ్యాంకు పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లను సమావేశంలో పరిశీలిస్తారు.

డిసెంబరు నుంచి ఆసియా బ్యాంకు పని ప్రారంభించాలని కమిటీ సిఫారసు చేసింది.

మైసూరు-మహారాష్ట్ర సరిహద్దుసత్యాగ్రహం

బళ్ళారిలో రైలు నిలిపివేత

బళ్ళారి, జూలై 2:— మైసూరు—మహారాష్ట్ర సరిహద్దు తగాదా విషయంలో ఏర్పాటు చెయ్యదలచిన ఏకసభ్య కమిషన్ పట్ల నిరసనగా ప్రారంభించిన ఉద్యమంలో మరొక ఘట్టం ఏర్పడిందినేడు. మైసూరు—హుబ్లీ రైలునుఅరగంటఆపివరకొండుమందిసత్యాగ్రహులనుపోలీసులుస్వాధీనపరచుకున్నారు. స్టేషను వద్ద జనం గుంపులు జేరి సత్యాగ్రహుల్ని ప్రోత్సహించారు. "నిజలింగప్పమంత్రివర్గంతొలగాలి" "కాంగ్రెసుప్రభుత్వం తొలగాలి"అనేనినాదాలు చేశారు. తర్వాతజనం శాంతంగా వెళ్లిపోయారు. క్రియాసమితి విజ్ఞప్తి ప్రకారం పట్టణంలో హర్తాళ్ జరిపారు.

జూలై 11 నుంచి కేరళ విద్యార్థుల ఆందోళన

ఎర్నాకులం, జూలై 3 :— కేరళలోని కమ్యూనిస్టేతర రాజకీయ సంస్థల పలుకుబడిక్రింద గల విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమావేశమై తమ కోర్కెలు ప్రభుత్వం అంగీకరించేవరకూ జూలై 11 నుంచి ఆందోళన సాగించడానికి నిర్ణయించారు.

జనవరిలో ఆహారసమస్యపై జరిగిన ఆందోళనతో విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, పోలీసు చర్యల విచారణ మొదలైనవి విద్యార్థుల కోర్కెల జాబితాలో వున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

రామగుండం థెర్మల్‌స్కీం (ఎక్స్‌టెన్షన్)

టెండరు నోటీసు

రామగుండంవద్ద దిగువ తెల్పిన క్వార్టర్సు నిర్మించుటకు నిర్ణీత ఫారంలలో సీల్డు టెండర్లు చీఫ్ ఇంజనీర్ [సివిల్] ఎలెక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ పి. డబ్ల్యు.డి.—359, కెల్లాడిన్యాకు ఎదురుగా కైరతాబాద్, హైదరాబాద్ —4, ఆంధ్రప్రదేశ్‌చే 1—8—66 సా. 3—00 గం. ల వరకు తీసుకోబడును.

పరుస సం.	క్వార్టర్ల టైపు.	క్వార్టర్ల సంఖ్య	కంట్రాక్టు స్వభావము.	ధరావతు సొమ్ము.	అమ్మకపువున్న సహాటెండరు షెడ్యూల్ ఖరీదు [వాపసు చేయబడదు]	పనిపూర్తి చేయ వలసిన కాలము
1.	ఏకాపైప్ [రిపైజ్డు]	6	క 2.	రు. 2,700	రు. 10.20	
2.	2 ఇ టైప్	12	క 2	రు. 8,650	రు. 10.20	
3.	2 ఎఫ్ టైప్.	12	క 2	రు. 6,800	రు. 10.20	ఆరో
4.	2 జి టైప్	24	క 2	రు. 8,400	రు. 10.20	నెలలు
5.	2 హెచ్ టైప్.	36	క 2	రు. 7,750	రు. 10.20	

టెండర్లు 1—8—1966 సా. 3—30 గం. లకు దిగువ సంతకముదారు ఆఫీసులో హాజరై యుండగోరు టెండరుదార్ల సమక్షమున తెరువబడును.

నిర్ణీత ఫారములో టెండరు షెడ్యూల్, స్పెసిఫికేషన్ వగైరా వేరువేరుగ టెండరు స్పెసిఫికేషన్ ఖరీదుక్రింద పై తెల్పిన మొత్తమునకు సూపరింటెండింగ్ ఇంజనీరు, రామగుండం థెర్మల్‌స్కీం, రామగుండం, కరీంనగర్‌జిల్లా పేరిట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మీదగాని, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియామీదగాని వాటి బ్రాంచిలమీదగాని లేక ఏ షెడ్యూలు బ్యాంకుమీదగాని తీయబడిన డిమాండు డ్రాఫ్టును చేర్చి పంపుచు లిఖిత పూర్వక దరఖాస్తు మీద ఎగ్జిక్యూటివు ఇంజనీరు [సివిల్] రామగుండం థెర్మల్‌స్కీం డిజైన్స్ డివిజన్, మింట్ కాంపౌండు, హైదరాబాద్—22 ఆం. ప్ర. ఆఫీసునుండి 7—7—1966 మొదలు 28—7—1966 వరకు అన్ని పని దినములలోను పొందవచ్చును. టెండరు షెడ్యూలు, స్పెసిఫికేషన్‌లకొరకు పైన తెల్పిన డిమాండుడ్రాఫ్ట్ లేకుండ పంపు దరఖాస్తులు గమనించబడవు. మనియార్డర్లు చెక్కులు అంగీకరించబడవు.

ఒకసారి చెల్లించిన టెండరు షెడ్యూలు, స్పెసిఫికేషన్ ఖరీదు ఏపరిస్థితులలోను వాపసు చేయబడదు.

తంతి : (HYDRAULICS) (సం) కె. వి. శ్రీనివాసరావు,
ఫోన్: 32098. చీఫ్ ఇంజనీర్ [సివిల్] ఎలెక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ప్రజాపనుల విభాగము [ప్రాజెక్టు విభాగము] టెండరు ప్రకటన నం. 2/జి. వి. సి. 1966-67

ఈ దిగువ పేర్కొనబడిన పనులకుగాను రిజిష్టర్ చేయబడిన పి. డబ్ల్యు. డి. కంట్రాక్టర్లచే మరియు ప్రసిద్ధిచెందిన పర్ముల నుండి ముద్రవేయబడిన టెండర్లు పిలువబడుచున్నవి.

క్రమసంఖ్య	పని వివరము	పనియొక్క అంచనా	ట్రెజరీ చలానా రూపములో ఎర్నెస్టు సొమ్ము	టెండరు ప్రతులు వెల పెట్టు టాక్సులతో సహా [తిరిగి ఇవ్వబడదు]	పనిపూర్తి చేయు కాల పరిమితి	అగ్రిమెంటు విధానము	టెండర్ల తేదీ
1	2	3	4	5	6	7	8
1.	పోచంపాడు ప్రాజెక్టు డ్యాం సైటుకు ట్రైకెంప్స్ సప్లయి చేయుట	1,70,000	4,250	5—10	12 నెలలు	క 2	9—8—66
2.	వివిధ పరిమాణములగల దృఢమైన మెటలు జమచేసి పోచంపాడ్ ప్రాజెక్టు మెంట్రిడ్యామ్ వద్ద నిలువ చేయుట	1,00,000	2,500	5—10	6 నెలలు	క 2	9—8—66
3.	పోచంపాడ్ ప్రాజెక్టు మెసనరీ డ్యాం బ్లాకు 44 [గొలుసు 249.365 నుండి 250.315] వద్ద స్ప్రింగ్ ఆఫ్ ఫౌండేషన్ చెయుట, మరియు మెసనరీ కట్టుట.	2,00,000	5,000	19—4	6 నెలలు	క 2	9—8—66
4.	ఎ. పోచంపాడు ప్రాజెక్టు దక్షిణ కాలువ త్రవ్వుట మరియు మట్టిపోయుట కాలువ మైళ్ళు 14/0 నుండి మైళ్ళు 14/4 వరకు	3,00,000	7,500	35—70	18 నెలలు	ఎల్.ఎస్ 10-	
	బి. కాలువమైళ్ళు 15/0 నుండి మైళ్ళు 15/6 వరకు	4,20,000	10,500	35—70	24 నెలలు	ఎల్.ఎస్ 10-	
5.	గోదావరి దక్షిణకాలువ మైళ్ళు6—1—220 వద్ద అండర్ టనల్ [యు.టి] నిర్మించుట.	2,20,000	5,500	35—70	18 నెలలు	ఎల్.ఎస్ 10-	

1. టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి., గోదావరి వ్యాలీ సర్కిల్, పోచంపాడు ప్రాజెక్టు ఆరుమూరు తాలూకా నిజామాబాదు జిల్లా, [ఆం. ప్ర] వారిచే ఆ యా పనులకు ఎదురుగా చూపబడిన [8 వ కాలం] తేదీలలో తీసుకొనబడును. మరియు 15—30 గంటలకు తెరువబడును. టెండరు ప్రతుల కొరకు, టెండరు ప్రతులడబ్బు చెల్లించియైనను లేక మనియార్డరు మూలములో జత పరచబడిన వినతిపత్రములు తేదీ 23—7—66 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడును. టెండరు ధర చెల్లించని, లేక తేదీ 23—7—66 తర్వాత చేరు వినతిపత్రములు స్వీకరించబడవు.

2. టెండరు ప్రతులను సూపరింటెండింగ్ యింజనీరు, గోదావరి వ్యాలీ సర్కిల్ వారి ఆఫీసు నుండి పొందవచ్చును. టెండర్లు 23—7—66 నుండి ఇవ్వబడును. టెండరు ప్రతులను పోస్టు ద్వారా పంపవలయునని కోరువారు అదనముగా రూ. 1—50 టెండరు ప్రతుల ధరతో పంపవలెను. పోస్టుద్వారా పంపబడినచో ప్రతులు కోల్పోవుటలో నైనను, చేరుటలో ఆలస్యమైనను సూపరింటెండింగ్ ఇంజనీరుగారు బాధ్యులుకారు.

3. ఏ పరిస్థితులలో నైనను టెండరు ప్రతుల ధర తిరిగి ఇవ్వబడదు.

4. సూపరింటెండింగ్ ఇంజనీరు గోదావరి వ్యాలీ సర్కిల్‌వారు యే కారణము తెలుపకుండగనే ఏ ఒక్క టెండరు నైనను లేక మొత్తం టెండర్లనైనను తిరస్కరించవచ్చును.

5. లంప్ సమ్ పని కొరకు ఆ పనియొక్క బిల్లునుండి 7½% తీసుకొనబడును. క 2 పనులకు ఎర్నెస్టు చేయబడిన డబ్బుకు 40 రెట్లు వరకు 2 స్వర శాతం ఆ యా పనుల బిల్లుల నుండి తీసుకొనబడును. తర్వాత పని పూర్తిఅగువరకు 5 శాతం తీసుకొనబడును.

6. 4 వ కాలములో చూపబడిన ఎర్నెస్టు డిపాజిటు, రెవ్యూను డిపాజిట్టుకు జమకట్టి ఈ క్రింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పేర్కొనవలయును.

4 అండ్ 5 వ పని కొరకు : ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మెయిన్ కెనాల్ కన్‌స్ట్రక్షన్ డివిజను, పోచంపాడు ప్రాజెక్టు.

1 వ పని కొరకు : ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వర్క్‌షాపు, మెషినరీ, స్టోర్సు డివిజను, పోచంపాడు ప్రాజెక్టు.

2 అండ్ 3 వ పని కొరకు : ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, కన్‌స్ట్రక్షన్ డివిజను నెం. 1, పోచంపాడు ప్రాజెక్టు.

7. చీఫ్ ఇంజనీరు, మేజరు ఇరిగేషన్ వారివద్ద రూ. 50,000 ధరావతు చేసినచో ఎర్నెస్టు డబ్బు అవసరములేదు 4 వ కాలములో చూపబడిన డబ్బుకు 40 శాతం ఉండును. పనులకొరకు చెల్లించు బిల్లులనుండి 3 స్వర శాతం తీసుకొనబడును.

గోదావరి వ్యాలీ సర్కిల్. (సం) ఆర్. ఎల్. రాజు,
పోచంపాడు ప్రాజెక్టు. సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి.

సంగ్రహ ప్రకటనలు

పేరు మార్పు

కర్నూలు జిల్లా, ఆదోని తాలూకా, ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్, యెమ్మిగనూరు, 8 వ వార్డు డోర్ నం. 136, మద్ది రంగప్ప కుమారుడు 41 సం. వయస్సు, శానిటరీ మేస్త్రీగా పనిచేస్తున్న మద్ది గుంటప్ప అనే నేను యుప్పటినా పేరు మద్ది సత్యానందంగా మార్చుకొనదలచినాను యింది మూలమున, పబ్లిక్‌గా తెలియపరచుచున్నాను.

మద్ది గుంటప్ప.
యెమ్మిగనూరు, 13—6—66

పోయినది

ఏక్టరీ ఫర్టిలైజర్సు బాపట్ల తాలూకాకు ముఖ్యమైన కాగితములు డైరీ, స్టాంపు పేపర్లు కాలుకల సిద్దవంతం ... ప్రయాణములో [14—6—66] యెవరికైనను దొరికియుండిన ఎంటనే తెలియజేయ ప్రార్థన.

ఏక్టరీ ఫర్టిలైజర్సు, బాపట్ల.

బహిరంగ వేలం పాట

DESOTO [డిసోటా] 1954 మోడలు కారును ఎపిజ 2991 గుంటూరు కొత్తపేట కందుల రామిరెడ్డి మెకానిక్ షెడ్‌లో 4.7.1966 సోమవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగముగా వేలమువేయబడును.

రావు ఫైనాన్సు కార్పొరేషన్
గుంటూరు—1.

ఔషధములు

మధుమేహ రక్తశుద్ధి లేహ్యం

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, వళ్ల రాగి రంగుమచ్చలు, తిమ్మెరలు,గజచర్మము, మానని పుండ్లు,శోభిమచ్చలుహరించును. 20దినములు మందు రు. 5. పోస్టేజి రు. 2, చరకాశ్రమం పార్మశీ, నాగేశ్వరరావు పంతులురోడ్డు విగ్రహం వద్ద, గాంధినగరంసెంటరు, విజయవాడ—3.

కావలెను

కోటన్,సిల్కు,జంపకానాలు,దుప్పట్లు అన్ని సిల్కుచీరలు, వగైరాలకు ఆర్డర్లు సంపాదించుటకై కమిషన్ ఏజంట్లు కావలెను.

ఎస్. పి. ఎం. టెక్స్‌టైల్సు,
భవాని పోస్టు, ద. ఇం.

కార్మెల్ స్కూలు, కల్యాణిఖని పోస్టు వయా బెలంపల్లి, అదిలాబాద్ జిల్లా ఏ. పి.

అర్హతగల హెచ్. ఎస్. సి. ట్రెయిండు లేడీటీచరు, ఒక ఫిజికల్ ట్రెయిండ్ హెచ్. ఎస్. సి. లేదా ఎస్. ఎస్. ఎల్. సి. లేడీటీచరు కావలెను. మేనేజర్.

ప్రకటన

విజయవాడ మునసబు మెజస్ట్రేటు కోర్టులో

O.S. 524/66 IA 118/66

వాది: యలమంచిలి రామస్వామి వర్ప్రసాదు
ప్రతివాది: ది విజయవాడ మునిసిపాల్టీ.

పైదావాలు దావా వాద్యులు స్వయముగా మున్సి. OR-I-R-8 క్రింద మొత్తం అందరు వ్యక్తులకు ప్రతినిధులుగాను, దాఖలుచేసినాము. ప్రతినిధులుగా దావా కుండర్లు చేయుటకు దాఖలుచేసిన పర్మిషన్ పిటీషన్ IA 118/66 ది 6—7—66 కు వాయిదా అయినది. సదరు పిటీషన్ మీద ఎవరికైనా ఆక్షేపణలున్న ఆరోజు 11 గంటలకు కోర్టులో హాజరయి తెలుపుకోవలెను. ఎం. వి. శివశర్మ,
23—6—66 వాద్యుల అడ్వకేటు.

కావలెను

శ్రీ రామకృష్ణ ఓరియంటల్ సెకండరీ స్కూలు, నరసరావుపేట

1. బి. ఏ., బి. ఇడి., [ఇంగ్లీషు అండ్ లెక్కలు] — 1
2. బి. ఎస్‌సి., బి. ఇడి., [సైన్సు అండ్ లెక్కలు] — 1
3. గ్రేడు—1 తెలుగు పండితుడు —1

పై ఉద్యోగములకు దరఖాస్తులు ది. 10—7—66 లోపల వెంటనే డ్యూటీలో చేరగలవారు మాత్రమే పంపవలయును. నకలు ఓరియంటల్ స్కూల్సు యిన్‌స్పెక్టర్ విజయవాడ—3 వారికి పంపవలయును.

విద్యాప్రవీణ పండిట్ వి. రామకృష్ణమాచార్యులు, కరస్పాండెంట్.

వి. వి హైస్కూల్, మట్టంపల్లి హుజూర్‌నగర్ తా. నల్లగొండ జిల్లా.

అర్హతగల హిందీ పండిట్, డ్రాయింగ్ మాస్టరు కావలెను. గవర్నమెంటు స్కేలు ఇవ్వబడును. 10—7—66 లోగా దరఖాస్తులు పంపండి.

సి. ఎస్. ఐ. హైస్కూలు
బెలంపల్లి, ఆదిలాబాద్ జిల్లా, ఏ. పి.

దిగువ ఉద్యోగములకు దరఖాస్తులు ది. 6—7—66 లోగా కోరబడుచున్నవి. 1. బి. యస్. సి బి. ఇడి., లెక్కలు, ఫిజిక్సు కెమిస్ట్రీ, 2. బి. ఏ., బి. ఇడి., ప్యూర్ మాథమాటిక్సు, 3. సీనియర్ గ్రేడ్ తెలుగు పండిట్, బి. ఓ.ఎల్. లేదా బి. ఏ., తెలుగు, తగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలేకుండ నియమింపబడుదురు.

ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్.

ఏజంట్లు కావలెను

మాయొక్క 1967 వ సంవత్సరము అందమైన క్యాలండర్లకు ఆర్డర్లు బుక్‌చేయుటకు అనుభవముగల ఏజంట్లు కావలెను. మంచి కమీషను, సరికొత్త డిజైనులు.

Sri Venkateswara Art Calendars, Main Road, Chirala (A.P.)

వేలం నోటీసు

తూర్పుగోదావరిజిల్లా,కోటిపల్లి,పిఠాపురం పాలెం, చింతలపూడి గ్రామములలో యున్న మహారాజా అలకనారాయణసొసైటీ ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సు విజయనగరంవారి ఈదిగువ షెడ్యూలులో వివరింపబడిన వేలంపాట లంకల నానాక్యాష్ లైసెన్సుల ఒక సంవత్సరమునకు ఫసలీ 1376 కి, 1966 వ జూలై నెల 18 వ తేదీనిన్ని, అవసరమైతే తరువాతి రోజులలోను ఉదయం 11 గంటలకు కోటిపల్లిలో ఎ. డబ్ల్యు. డి ఇన్‌స్పెక్షన్ బంగళాలో బహిరంగంగా వేలం వేయబడును.

షెడ్యూలు

1 [కోటిపల్లి గ్రూపు లంకలు:—

1] పెరుగులంక, [2] పులిగుళ్లలంక, [3] పేలపులంక, [4] పడమటిలంక [5] తగ యిదలంక, [6] పెద్దలంక, [7] ముల్కీ అమ్మలంక.

2. ఏటవల్లి పాలెం గ్రూపు లంకలు:

[8] పడమటిలంక, [9] 'ఏ' పాయింట్‌లంక [10] ఉత్తరపుబుడుపలంక, [11] గెడ్డలంక [12] బుల్లిపడమటిలంక, [13] చింతలంక, చాటుపలంక.

వేలం షరతులు షెడ్యూలుయిన్న ప్రతుల యిన్ని వివరములున్న, కోటిపల్లిలోని మనే జరు ఆఫీసులోయున్న మహారాజా అలకనారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సు విజయనగరం వారి ఆఫీసులోయున్న తెలిసి కొనవచ్చును.

(సం) డా॥ స్వామి జ్ఞానానంద,
పర్సు, ఆనరరీ సెక్రటరీ,
విజయనగరం, మహారాజా అలకనారాయణ
27—5—66. సొసైటీ ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సు, విజయనగరం.

రేడియో

మంగళవారం, జూలై 5
శక 1888—ఆషాఢ 13

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమవివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 స్వరవల్లరి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయవాడవలె, 8—30 విజయవాడవలె. మధ్యాహ్నం: 11—45 ఉన్నతపాఠశాలలకు, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడవలె, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తెలుగులోవార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 ఇంటిలోని పోరు ఇంతింతకాదయా ప్రసంగం, 8—00 మీరుకోరినపాటలు, 8—40 గానసుధ, 9—30 శ్రీ వేంకటేశ్వర కల్యాణం, సంగీత నాటిక రచన: ఉష్శ్రీ.10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 11—45 హైదరాబాద్ఎ వలె, 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వాద్యసంగీతం, 2—20 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులోవార్తలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 కావ్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 ఎమ్. సత్యవతి, 7—45 సంగీత శిక్షణ, 8—30 ఎమ్. వి. సత్యనారాయణ రావు: వయొలిన్, 11—45 ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్నం: 12—05 గామధ, 12—15 వార్తలు—వాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 చిత్రతరంగిణి, ఫిల్మ్‌సంగీతం, 9—30 సంగీతనాటిక, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 విజయా నటరాజన్, 7—00 సంగీతమంజరి, 7—30 సంగీతామృతం, 8—40 ఎస్. రామనాథన్. మధ్యాహ్నం: 12—30 విజయా నటరాజన్. సాయంత్రం: 5—30 దేవకీ పిరసుబ్రహ్మణ్యం: వీణ, 6—20 చిత్రగానం, 8—00 ఎస్. రామనాథన్, 8—30 శ్రోతలుకోరిన పాటలు,9—15ఎస్.వి.పార్థసారథి,10—30 చిత్రగానం, 11—00 టి. వి. రత్నం, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె 7—00 తెలుగులో వార్తలు, 7—30 మద్రాసు ఎ వలె. మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6—40 దేవకీ పిరసుబ్రహ్మణ్యం: వీణ, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంఘము, సాహిత్యము: ఇతిహాసములోని ధర్మ ప్రతిపాదన: ప్రసంగం, 7—30 గీతమాలిక, 8—00 మద్రాసు ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

తాడేపల్లిగూడెం ఆర్ట్స్ కళాశాల

తాడేపల్లిగూడెం, జూలై 3 :— తాడేపల్లిగూడెం ఆర్ట్స్ కళాశాల పి. యు. సి., బి. ఏ. క్లాసులు ఈ సంవత్సరం తరగతులలో త్వరలోనే ప్రారంభం కానున్నవి. పి. యు. సి. లో ఆర్ట్స్, సైన్సు, విభాగాలు రెండింటిని నిర్వహిస్తారు. [మ.వి.]

కృషివ్యాపార నేరారోపణపై ఒకని అరెస్టు

......, జూలై 3:— ...... పట్టణ ...... ఇన్‌స్పెక్టర్ శ్రీ ఆర్. .... వ్యాపారుడు షేక్ అబ్దుల్ మజీద్ ...... అను అతనిని ఒక బీడీకంపెనీవారి ...... అక్రమముగా ఉపయోగించి ఆ ...... లో బీడీవ్యాపారం చేస్తున్నాడని నేరారోపణపై ఐ. పి. సి. 420 ప్రకారము మోసం, ఇతరుల ట్రేడ్‌మార్కులను అక్రమంగా ఉపయోగించడం నేరములపై అరెస్టు ......రు.

...పాలెంకు చెందిన ఒక బీడీకంపెనీ ...... తమ ట్రేడ్‌మార్కును ఉపయోగించు ...... ప్రజలను ఎవరో మోసగిస్తున్నారని ...... ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి పై ...... ఇన్‌స్పెక్టరు మజీద్ అను అతనిని అను ...... అరెస్టుచేశారు. మద్రాసులో ...... ఇల్లు సోదాచేసి అతని ఇంట్లో అక్ర...... పైకంపెనీ మార్కుల బీడీ ముద్ర ...... అచ్చువేయుటకు ఉపయోగించే బ్లాకు...... బీడీలను ప్యాక్‌చేయుటానికి ఉపయోగించే రేపర్లను యిచ్చి పెద్దదిండ్ల బీడీ ...... స్వాధీనపరచుకున్నారు. మజీద్‌పై కేసు ......దానికి ...... ఏర్పాట్లు చేస్తున్నారు.

సంస్కృత భాషాభివృద్ధికి సలహాలు

కొవ్వూరు, జూలై 3 :— ఆంధ్రప్రదేశ్ సంస్కృత భాషాభివృద్ధి సంఘాధ్యక్షులు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు, సభ్యులు శ్రీయుతులు చిపుకుల మార్కండేయశాస్త్రి, జటావల్లభుల పురుషోత్తం, పేరి వేంకటేశ్వర శాస్త్రులు, జూన్ 28 వ తేదీన ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ ఆవరణలో సంస్కృతాభివృద్ధికిగాను తగు సలహాల సేకరణను ప్రారంభించారు.

16 మంది పెద్దలు తమ సలహాల నిచ్చారు. అందులో ముఖ్యమైనవి: సంస్కృతాంధ్ర అభివృద్ధికి గాను ప్రాథమిక పాఠశాల అందు సంస్కృత భాషను ప్రారంభించి, పి. యు. సి. వరకు నిర్బంధ పాఠ్యంగా చేయవలెననీ, విద్యాప్రవీణ విద్యార్థులకు స్టైపెండ్ కనీసం నెలకు రు. 100 లు యివ్వవలెననీ, విద్యాప్రవీణలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగం లభించే హామీ ఉండవలెననీ, ఆయుర్వేద మున్నగు శాస్త్రములు పఠించుటకు తగు ప్రత్యేక ఏర్పాట్లు చేయవలెననీ, ప్రవేశ పరీక్షకు ముందుగా రెండు స్థాయిలలో ప్రభుత్వం పరీక్షలు జరుపవలెననీ, ప్రాచ్య ఎస్. ఎస్. ఎల్. సి. ని, పి. యు. సి. గా పరిగణిస్తూ, ప్రాచ్య ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో సుత్తీర్ణులైన విద్యార్థులకు నరాసరి డిగ్రీ కోర్సులో ప్రవేశార్హత కలుగజేయవలెననీ, ప్రాచ్య కళాశాలాధ్యాపకులకు యు. జి. సి. స్కేళ్ళు ఇవ్వవలెననీ, విజ్ఞప్తి చేశారు. తెలుగు పార్టు రెండు తీసివేసి దాని స్థానే సంస్కృత భాష ప్రవేశపెట్టవలెననీ, కూడా వారు సూచించారు.

ప్రాచీన గురుకుల పద్ధతిలో సంస్కృతం నేర్పు పండితులకు కొంత పారితోషికం యివ్వవలెననీ, శాస్త్రాధ్యయనం చేసిన పండితులచే పునశ్చరణ తరగతులను నడిపించి శాస్త్రములను నిలబెట్టవలెననీ, సంస్కృత భాష డైరెక్టరేటును ప్రభుత్వం నెలకొల్పవలెననికూడా వారు సలహా యిచ్చారు. [మ. వి.]

విజయనగరంలో భాగవత గురుకులం

విజయనగరం, జూలై 3:— రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడ నెలకొల్పబడిన భాగవత గురుకులం స్థానిక ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆవిష్కరింపబడింది. ఈ గురుకులానికి వరదా ఆదినారాయణ నాయుడుకులపతి.

బొబ్బిలి భాగవతం అనబడే సాంప్రదాయక కళా ప్రక్రియ విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో గతతరంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పండిత పామరులకు ఒక ప్రముఖ వినోద సాధనంగా భాసిల్లేది. భామవేషం ధరించి అర్ధరాత్రినుండి కోడికూతదాకా ఏకబిగిని గానంచేసే ఆనాటి భాగవతుల కళాకారుల కంఠస్వరం కొన్ని మైళ్ళు వినిపించేది. స్వర్గీయులు ...... వెంకన్న, శ్రీ పంతా కామప్ప మొదలగువారు ఈకళాశాలలో ఆనాడు సుప్రసిద్ధులు. ఈ కళా ప్రక్రియ కూచిపూడి భాగవతం కన్నా అతి ప్రాచీనమైనది.

ప్రస్తుత తరందాకా ఈ సాంప్రదాయ కళని ఆరాధించి ప్రయోగిం...... శ్రీ వరదా ఆదినారాయణనాయుడు

ఆయన 25 "భాగవత మేళాలు" తయారుచేశారు. జీర్ణావస్థలోవున్న ఈ కళకు ప్రాణప్రతిష్ఠ చేయడం ఆశయంగా రాష్ట్ర సంగీతనాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ పసల సూర్యచంద్రరావు ఇటీవల యిక్కడ జరిగిన నాట్యకళాప్రదర్శనంకూడా ఏర్పాటుచేసి, నెలకి 116రూపాయలుగౌరవవేతనంతో ఈయనను ఈ గురుకులానికి కులపతిగా ప్రకటించారు. నటరాజ రామకృష్ణ ప్రప్రథమంగా శ్రీ ఆదినారాయణ నాయుడు గానం విని రాష్ట్ర అకాడమీకి చేసిన ప్రతిపాదన-ఫలితంగా ఈ గురుకులం ఏర్పడింది.

ఈ ఆవిష్కరణ సభకు దివాన్ శ్రీ రామమూర్తి అధ్యక్షత వహించారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం భావనారాయణ రావు గురుకులానికి ప్రారంభోత్సవంచేస్తూ, కళలు త్రికరణశుద్ధిగా బోధించడానికీ, అభ్యసించడానికీ, కూడా ఆధునిక పద్ధతిలో మూసపోసిన పాఠ్య ప్రణాళిక విధానం కంటే యిట్లాంటి గురుకులాలే ఎక్కువ ప్రయోజనకరంగా వుంటా యన్నారు.

శ్రీ సంపత్కుమార్ కూడా శ్రీ ఆదినారాయణనాయుడు ప్రతిభకు జోహారుచేస్తు ప్రసంగించారు. కులపతి శ్రీ వరదా నాయుడు తన నివేదిక నివేదించారు. మ.వి.

కూచిపూడినాట్యకళపై ప్రసంగం

విజయనగరం, జూలై 3 :— ఇటీవల స్థానిక రోటరీలో గీతా నృత్య కళామందిర్ నాట్యాచార్యులు శ్రీసంపత్‌కుమార కూచిపూడి నాట్యకళా విశిష్టత గురించి ప్రసంగించారు. సభావేశానికి రోటేరియన్ గంగరాజు అధ్యక్షత వహించారు.

రోటేరియన్ దేవులపల్లి గణపతిరావు వందన సమర్పణ చేశారు.

నెల్లూరు మోటార్ పర్కర్లసమ్మె విరమణ

నెల్లూరు, జూలై 3 :— ఎవరియా మోటారు సర్వీసుకు చెందిన 500 మంది వర్కర్లు, అయిదు రోజులపాటుసాగినసమ్మె యిటీవల విరమించబడింది. జిల్లా మోటారు కార్మిక యూనియన్‌కు, పాలకవర్గానికిమధ్య ఒప్పందం కుదిరిన మీదట ఈ సమ్మె నిలిపివేయ బడింది. కలెక్టరు జోక్యంవలనఈఒప్పందము కుదిరింది. ఈ ఒప్పందం వలన పై సర్వీసుకు చెందిన రూ 100లకు పైగా జీతం తెచ్చుకుంటున్న వర్కరుకు రూ12.50లు, రూ 100తక్కువ తెచ్చుకునే వర్కరుకు రూ 8లు చొప్పున సకరువుభత్యం లభిస్తుంది. 9 నెలలకు సంబంధించినబాకీ కరువు భత్యాన్ని చెల్లించడానికి పాలకవర్గం అంగీకరించింది.

నేటి తెల్లవారుజామునుండి జిల్లాలోనిఅన్ని రూట్లలో పై సర్వీసుకు చెందిన బస్సులుతిరగడం ప్రారంభించాయి. ఒప్పందం ఫలితంగా శ్రీ పి. రామకోటయ్య, శ్రీ సుభాన్‌లు తమ నిరాహార దీక్ష విరమించారు. [మ.వి.]

అధికోత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి

శ్రీకాకుళంజిల్లా కలెక్టరుహితవు

శ్రీకాకుళం, జూలై 3:— శ్రీకాకుళం జిల్లా కలెక్టరు శ్రీ ఎన్. రాఘవ యిటీవల బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు సమితి అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ అధికతర ఉత్పత్తికి ప్రథమ స్థానం యివ్వాలని,ఎరువులు విత్తనాలు పంపకంలో ప్రాధాన్యత ఉండాలని సూచించారు.

సమితులలో నిర్దుష్టంగా, నిజాయితీగా—ఎరువులు, విత్తనాలు పంచి, చిన్నసీటి పథకాలమీద దృష్టి కేంద్రీకరించి, బి. డి. ఓ, సమితి అధ్యక్షులు పంచాయతీ పరిపాలనా విధానాలను ఒడుదుడుకులు లేకుండా అమలుచేస్తే, అధికంగా పంటలు పండుతాయని గ్రామజీవితాలకు మెరుగులు దిద్దినవారవుతారని కలెక్టరు శ్రీ రాఘవ ఉద్ఘాటించారు.

ఉద్యోగుల ఒత్తిడికి వంగిపోవడం, సిఫారసులకు లొంగిపోవడం కూడదని సంఘంలో అనాధులకు, బలహీనులకు రక్షణ కల్పించడమే తక్షణ కర్తవ్యమని, విస్తరణాధికారులు సాధ్యమైనంతవరకు గ్రామాలలోవుండివ్యవసాయానికి నూతనత్వం చేకూర్చాలని కలెక్టర్ శ్రీ రాఘవ ప్రజలకు హితవు పలికారు.

జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ రామరాజు ఈ సంవత్సరం 37,000 టన్నుల ఎరువులు లభించాయని తెలియజేశారు. పార్వతీపురం సమితి అధ్యక్షుడు శ్రీ వీరటి పరశురామ నాయుడు, బొబ్బిలి డి. ఎ. ఒ శ్రీ సిద్దయ్య, యింకా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. [మ.వి]

ఆంధ్రరత్న పంపింగ్ పథకం: ఎరువులసరఫరా

...రీగా నిర్ణయించాలని ...ల విజ్ఞప్తి

...ఈమని, జూలై 3:— ఆంధ్రరత్న పంపింగు పథకం క్రింద యీ సంవత్సరం దాదాపు 3,000 ఎకరాలు వరిసాగు చేయుటకు జూన్ మాసమునుండి యేర్పాట్లు చురుకుగా సాగుచున్నవి. జూన్ మాసాంతములో గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ వి. శ్రీనివాసాచారి మంగళగిరి సమితికి విచ్చేసిన సందర్భములో సమితి అధ్యక్షుడు పంపింగు పథకం క్రిందగల గ్రామాల సర్పంచ్‌లు వరి సాగుకుగాను ఎరువులు కోఠాలాగ సదరు భూములకు నిర్ణయించవలసినదిగా కోరుతూ విజ్ఞప్తిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టరు మంగళగిరి ప్రాంతములోగల భూములకు వరికి, కూరగాయలకు, అదనంగా యెరువులు యెర్పాటు చేయుటకు సిఫారసు చేసెదనని తెలిపారు. పంపింగు పథకం రైతుల తరఫున శ్రీ మొక్కపాటి వెంకటేశ్వరరావు [చిర్రావూరు సర్పంచ్] కలెక్టరు కు నివేదిక సమర్పించారు. [మ. వి.]

ఇటీవల కావలిలో కాళిదాస కళారాధన సమితి జరిపిన నాటక పోటీలలో 'పుణ్యస్థలి' నాటకను ప్రదర్శించి, అనేక బహుమతులు పొందిన ఖాజీపేట ఫైన్‌ఆర్ట్స్ అసోసియేషన్ నటబృందం

పల్నాడుతాలూకాలో తీవ్ర క్షామపరిస్థితులు

పశువుల మేతకు, ప్రజల తిండిగింజలకు ఇక్కట్లు

మాచెర్ల, జూలై 3:— గత సంవత్సరం నుండి వర్షాభావంవల్ల పల్నాడు తాలూకాలో తీవ్రక్షామ పరిస్థితులు ఏర్పడినాయి. పశువుల మేతకు, ప్రజల తిండిగింజలకు ఎన్నో విధాలుగా యిక్కట్లు ఏర్పడినాయి. ఈవిషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని పల్నాడు తాలూకా రైతుసంఘ కార్యదర్శి శ్రీ డి. అప్పయ్య, తాలూకా వ్యవసాయ కార్మికసంఘ అధ్యక్షుడు శ్రీ బండ్ల, ఆదాం, తాలూకా యువజనసంఘ కార్యదర్శి శ్రీ కోల సత్యనారాయణరెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఈసంవత్సరమైనా వెంటనే తొలకరివర్షాలు పడి పునాసపంటలు పండుతాయని ఎంతగానో రైతాంగం ఆశించింది. ఇప్పట్లో వర్షాలు పడే సూచనలు కన్పించడంలేదు. ఒకవేళ వారం, పదిరోజుల తర్వాత వర్షాలుపడి పదును అయినప్పటికీ ఆలస్యం అయినందున జొన్న వగైరా పునాస పైరులు పంటకువచ్చే తరుణంలో తూర్పుగాలివీచి లోసుపారి పంటలు పండే అవకాశములేదు. గత సంవత్సరం వర్షాభావంవల్ల వేసిన పైరులు ఎండిపోవడంవల్ల చాలాభూములలో పైరులువేయనందున పశువులకు మేత దొరకక ఎంతో యిబ్బడి ముబ్బడి ఏర్పడిందని వారు తెలియచేశారు.

బావుల్లో కూడా నీరు కరవైపోయింది. గ్రామాలలో వ్యవసాయకూలీలకు పనులేలేవు. నాగార్జునసాగర్ కాల్వలపనులు లేదా ఆగినందున పేదలకు పనులు దొరకక పస్తులతో అలమటిస్తూ పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని వారు ఆ ప్రకటనలో తెలియపర్చారు.

కనుక, ప్రభుత్వం ఈవిషయంలో తగిన సత్వర చర్యలు గైకొని పల్నాడు ప్రజలను కాపాడవలసిందిగా వారు కోరుతున్నారు.

ములుగు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు

వరంగల్, జూలై 3:— ములుగు తాలూకా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడుగా బుధవారంనాడు శ్రీ ఎస్. చక్రపర్తి ఎన్నికయారు. శ్రీ భగవాన్‌దాస్ ఉపాధ్యక్షుడుగను మరి 8 మందిడైరెక్టర్లుగాను సొసైటీకి ఎన్నుకోబడ్డారు.

ఖమ్మంజిల్లాలో తీవ్ర వర్షాభావం

శిస్తు వసూళ్ళకై రివిన్యూ అధికారుల ఒత్తిడి

ఖమ్మం, జూలై 3:— ఖమ్మం జిల్లాలో యింతవరకు వర్షాలు పడలేదు. ముఖ్యంగా మధిర తాలూకాలో వర్షాభావంవల్ల తీవ్రంగా క్షామ పరిస్థితి ఏర్పడింది. బావులలో ఎక్కడా త్రాగేటందుకు నీరు లభ్యం కావడంలేదు. పశువులకు మేత దొరకక అల్లాడిపోతున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులలో దుస్థితి వాతావరణంలో రెవిన్యూ అధికారులు భూమిశిస్తు బకాయిలను వసూళ్ళు చేయడానికై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేశారు. భూమిశిస్తు వసూలుకాని చోట్ల ఆస్తులను జప్తు చేయడంవల్ల గ్రామాలలో పెద్దపెట్టున ఆందోళన చెలరేగి అనేకమంది ప్రజలు ఇక్కట్లకు గురిఅవుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితులను తెలియపరుస్తూ కొంతమంది పెద్దపెద్ద రైతులు ఆంధ్రప్రభ విలేఖరిని కలుసుకొని తమ బాధలను వ్యక్తం చేశారు. తమ అవసులకు ఏర్పడిన దుస్థితిని గురించి ఎరుక పరచుకుని అనేకమంది వాపోయారు. [మ. వి.]

విశాఖలో యువజన హాస్టల్‌కు శంకుస్థాపన

విశాఖపట్నం, జూలై 3:— ఇటీవలభారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి విశాఖకువచ్చిన సందర్భంలో పట్టణప్రజలు ఘన స్వాగతం పలికినందుకు ముఖ్యమంత్రి తమ ...... తెలి యిచ్చారు.

ఇక్కడ ...... రోడ్డులో కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద నిర్మింప బడనున్న యువజన యాత్రికుల హాస్టల్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన గావించారు. చక్కని వాతావరణం గలస్థలంలో ఈ హాస్టలు నిర్మింప బడుతున్నందున ఆయన సంతోషించారు.

భారత యువజన హాస్టళ్ళ సంఘ ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వహణసంఘం తరపున సమర్పించబడిన స్వాగత పత్రంలో, సరైన సాధనసంపత్తిలేని యువజనులకు విద్యాపర్యటనలసందర్భంగా వసతి సౌకర్యం కల్పించడానికి గ్రామీణపట్టణ ప్రాంతాల మధ్య మైత్రిని, అంతర్జాతీయ స్నేహ సంబంధాలు పెంపొందించడానికి ఈ యువజన హాస్టళ్ళు సహాయ పడగలవని పేర్కొనబడింది. [మ. వి.]

మృతి

కొవ్వూరు, జూలై 3 :— ఇచ్చట శారదా లలిత కళాసమితి వ్యవస్థాపకులు శ్రీ వండూరి రాఘవరాజు [80] జూన్ 28 వ తేదీన ఇక్కడ మృతిచెందారు. వీరు దాత, లలిత కళాపోషకులు. వీరికి భార్య, ఒక కుమారుడు గలరు.

ఖమ్మం, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, మదనపల్లి, అనంతపూర్, కర్నూలు,బళ్ళారి,బెంగుళూరు,మద్రాసు పిలుపు.

మీ జబ్బుల కన్నింటికి కవిరాజ పండిట్ దుర్గాదత్త శర్మ వైద్యవాచస్పతిని దిగువచోట్ల సంప్రదించండి.

ఖమ్మం: 4 జూలై [ఉ. 7—30 నుంచి సా. 5 గం.] స్పైనూర్‌కేఫ్, ఫోన్ నెం. 166.
ఏలూరు: 5 జూలై [ఉ. 7—30 నుండి సా. 2 గం.] వసంత్‌మహల్ లాడ్జి, ఫోన్ నెం. 90—ఏ.
కాకినాడ: 6 జూలై [ఉ. 7—30 నుండి సా. 5 గం.] మోడరన్ కేఫ్ లాడ్జి, వల్లభాయ్‌వీధి, ఫోన్: 261.
విశాఖపట్నం: 7 జూలై, [ఉ. 7—30 సా. 5 గం.] హోటల్ పూటీ, డాబా గార్డెన్స్, ఫోన్ 2331.
రాజమండ్రి: 8 జూలై [ఉ. 7—30 నుంచి సా. 5 గం. [శాంతినివాస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, ఫోన్: 267.
విజయవాడ: 9 జూలై [ఉ. 7—30 గం. నుంచి మ. 1 గం., సా. 4 గం. నుండి రా. 7—00 గం.,] వెల్‌కం హోటల్, సుమతి బిల్డింగ్, గాంధినగర్, ఫోన్ 286.
గుంటూరు: 10 జూలై [ఉ.7—30 నుంచి సా. 5 గం.] ఉడిపి శ్రీకృష్ణ భవన్ స్టేషన్‌రోడ్, ఫోన్: 181.
నెల్లూరు: 11 జూలై [ఉ. 7—30 గం నుంచి సా. 4 గం.] శ్రీ కోమలలాడ్జి కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎదుట, ఫోన్ నం. 376.
చిత్తూరు: 12 జూలై [ఉ. 7—30 నుంచి మ. 1 గం.] శాంతివిహార్, లాడ్జింగ్ హౌస్, హైరోడ్డు, ఫోన్: 242.
మదనపల్లి: 12 జూలై [సా. 4 గం. నుండి రా. 7 గం.] అశోకాహోటల్.
అనంతపూర్: 13 జూలై [ఉ. 7—30 నుంచి సా. 5 గం.] రాయల్ రిట్రైరింగ్ రూమ్సు, భద్రి బిల్డింగ్, బళ్ళారిరోడ్డు.
కర్నూలు: 14 జూలై [ఉ. 7—30 నుంచి సా. 5 గం.] వుడ్‌లాండ్స్ హోటల్, ఫోన్: 220.
బళ్ళారి: 15 జూలై [ఉ. 7—30 నుంచి సా. 4 గం.] మీనాక్షి లాడ్జి, బెంగుళూరు రోడ్, ఫోన్: 362.
బెంగుళూరు: 21 జూలై [ఉ. 7—30 గం. నుండి మ. 1 గం. సా. 4 గం. నుంచి రా. 7 గం.] మద్రాస్ వుడ్‌లాండ్సు హోటల్, 5 సంపంగి టాంకు రోడ్డు, ఫోన్: 74111 మరియు 13 ఆగస్టు [ఉ 7—30 గం. నుంచి సా. 4 గం.]
మద్రాసు: 22 జూలై [సా. 4 గం. నుండి రా. 7 గం.] 23 జూలై [ఉ. 7—30 గం. నుంచి మ. 1 గం., సా. 4 గం., నుంచి రా. 7 గం.,] 14 ఆగస్టు [ఉ. 7—30 గం. నుంచి మ. 1 గం., సా. 4 నుంచి రా. 7 గం.,] వుడ్‌లాండ్స్ హోటల్, ఎడ్వర్డు ఎలియట్స్ రోడ్డు మైలాపూర్, ఫోన్: 86461]

క్షణం కూడా ఆలస్యం కాకుండుటకు వీరు విమానంలో ప్రయాణంచేయుదురు

పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు వారిగొప్ప వైద్యసలహాలు పొందండి.

గుండెజబ్బులు	జీర్ణాశయ వ్యాధులు
మతిభ్రమ	అతిమూత్రము
భగందరము	మూలశంక
వరముల బలహీనత	విషరక్తములు
మూర్ఛ	శ్వేతకుష్ఠు
ఉబ్బసము	నడుము నొప్పులు

ఇంకా అనేక దీర్ఘమైన మొండి రోగములకు

KALPA PHARMACY,
NAVRATNA CHOWK
JULLUNDUR CITY

K.P.—N.P.—12A

కాలి - క్లాత్ రిటైల్ షాప్
నేడే సా॥ 5-15 గం॥ కు
ప్రారంభం
★
పారిజాత బిల్డింగ్సు
మెయిన్ రోడ్,
విశాఖపట్టణం
★
ప్రారంభకులు:
శ్రీ కే. ఎస్. దత్
(చేర్మన్, ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్)

అత్యుత్తమమైనది తీసుకోండి...
సిల్వర్ ఎక్సైడ్
బ్యాటరీ తీసుకోండి

మిగతావి ఆగిపోయిన తరువాత కూడా
అవి పనిచేస్తూనే ఉంటాయి
మీ స్థానిక డీలరు:
ది జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మద్రాసు
బ్రాంచిలు: బెంగుళూరు, కోయంబత్తూరు, సికింద్రాబాదు

బాలశూలార్క
(గ్రైప్ మిక్స్చర్)
కొద్దిపాళ్ళు శిశువును సంపూర్ణ ......
గత 55 సంవత్సరములనుండియు తల్లులు విరివిగా వాడుచున్నారు, పరీక్షితము, మరియు పిల్లలకు కూడా ఉపయుక్తం.
ఝండూవారి ప్రశస్తమైన ఘన ఉత్పత్తి
ఝండూ ఫార్మసుటికల్ వర్క్సు లి.
గోఖలే రోడ్ సౌత్, బొంబాయి-28.
అన్ని చోట్లా లభించును.
ZANDU PRODUCT

అందరు కోరుకొనునది
అశోకా
సుగంధ వక్కపొడి



మీరు మీ బరువును తగ్గించుకొనే సమయంలో మిమ్మల్ని బలంగాను, ఆరోగ్యంగాను వుంచే ముఖ్యావసర పదార్థాలు అన్నీ లిమికాల్‌లో వున్నాయి. ఇది పొడరు రూపంలో గాని, బిస్కెట్ల రూపంలో గాని దొరుకుతుంది. పొడరు ½ కిలో, మరియు 1.6 కి. గ్రా. 225 గ్రా. టిన్ను రెండు సైజులలోను దొరుకుతుంది. 27 బిస్కెట్లు గల టిన్నుకూడా దొరుకుతాయి. ఇంకా బరువు తగ్గించుకొనడంలో కావలసిన సమాచారం కొరకు వ్రాయండి: సైంటిఫిక్ ఎడ్వైజరీ సర్వీస్, ఇండియన్ కెమికల్స్, పోస్ట్ బాక్స్ 1688, బొంబాయి.

'వరంగల్ టెలిగ్రాఫ్ ఉద్యోగుల యూనియన్

వరంగల్, జూలై 3 :— టెలిగ్రాఫ్ ఉద్యోగుల యూనియన్ వరంగల్ బ్రాంచి వార్షిక సమావేశం శ్రీ ఆర్. లక్ష్మీనారాయణ అధ్యక్షతన యిక్కడ జరిగింది. శ్రీ ఎస్. చంద్రశేఖర్‌ను అధ్యక్షునిగాను, శ్రీ ఆర్. లక్ష్మీనారాయణను కార్యదర్శిగా శ్రీ జి.సుబ్బారావును కోశాధికారిగా ఎన్నుకున్నారు. (ప.వి)

హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్ చెప్పుచున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మాతెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి,
6, స్ప్రింజర్‌వీధి, మద్రాసు—1.

పండ్లనొప్పికి
చిగుళ్ళ పటుత్వమునకు
...దంతవ్యాధి నివారణకు

శివానంద పండ్లపొడి వాడండి
ఉత్తరంగయ్యశ్రేష్ఠిసన్సు కడప

పర్‌ఫొరేటెడ్
పారిశ్రామిక స్క్రీనిలు
ఏ సైజులోగాని, ఏ లోహంలో గాని, ఏ రూపంలోగాని, ఏ మాదిరి, ఏ సైజు రీతిలోనైనా, మాకు వ్రాయండి.
N. J. మెటల్‌స్క్రీన్ మాన్యుఫాక్చరింగ్ ప్రై. లిమిటెడ్
134, పెడోస్ వీధి, బొంబాయి—1.
ఫోన్: 255488
రామ్ నివాస్, రేస్ కోర్సు రోడ్డు, ...—ఫోన్: 4361

క్రీడాలోకం

వింబుల్డన్ టెన్నిస్ సమాప్తి

లండన్, జూలై 3:— జూన్ 20 న ప్రారంభమయిన వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్పు నిన్న సాయంత్రం పూర్తయ్యాయి.

నిన్న జరిగిన ఫైనల్ పోటీ ఫలితాలు.

స్త్రీల సింగిల్స్: మొఫిట్ కింగ్ [అమెరికా] — మెరిబూనో 6—3, 3—6, 6—1.

పురుషుల డబుల్స్: ఫ్లెచర్, న్యూకంబీ [ఆస్ట్రేలియా] — డేవిడ్సన్, బప్‌రే [ఆస్ట్రేలియా] 6—3, 6—4, 3—6, 6—3.

స్త్రీల డబుల్స్: బూనో, రిచే — స్మిత్, టెనార్డ్ [ఆస్ట్రేలియా]

మిక్సెడ్ డబుల్స్: ఫ్లెచర్,స్మిత్ [ఆస్ట్రేలియా] — రాల్స్టన్, మొఫిట్‌కింగ్ — 4—6, 6—3, 6—3.

1959, 60, 64 లో వింబుల్డన్ గెల్చి మరి మూడుసార్లు ఫైనలుకు వచ్చిన మేటి బూనో. అట్టి ప్రతిభావంతురాలను ఓడించి మొఫిట్‌కింగ్ స్త్రీల చాంపియన్‌షిప్పుసాధించి, అందరి ప్రశంసలందుకుంది. 1962లోమొదటి రౌండులో 18ఏండ్ల యువతిగా వింబుల్డన్‌లో ఆడి, సెంటర్ కోర్టులో ఆనాటి ప్రథమ సీడెడ్ అయిన మార్గరెట్‌స్మిత్‌ను ఓడించి, మొఫిట్‌కింగ్ ఖ్యాతి తెచ్చుకుంది. 1963లో ఫైనలుకు వచ్చింది కాని, ఆమె స్మిత్‌తో ఓడింది. తర్వాత చెప్పదగ్గ విజయం నిన్నటిదే.

డబుల్సులో, మిక్సెడ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు తమ ఆధిక్యత గుర్తు చేశారు. స్త్రీల డబుల్స్‌లో, స్మిత్ టెనార్డ్‌లు ఓడటం ఆస్ట్రేలియన్‌లకు మరొక దెబ్బ.

జూనియర్స్ గరల్స్‌లో కాంగ్టన్ [ఇంగ్లండు] 7—5, 6—3 తో ఓడించిలిండ్‌స్ట్రామ్ [ఫిన్లాండు], జూనియర్స్ బాయ్స్ ఫెయిర్లియర్ [న్యూజిలాండ్] ను 6—3 11—9 తో ఓడించి కొరొట్కొవ్ [రష్య] చాంపియన్‌షిప్ సాధించారు.

నిన్న పురుషుల సింగిల్స్ చాంపియన్‌షిప్ సాధించిన మాన్యూల్ సంటానాను అతని ప్రభుత్వం మేటి స్పోర్ట్సుమన్ బంగారుపతకమిచ్చి సన్మానించింది. వింబుల్డన్ స్పానిష్ దేశస్థుడు గెల్వడం ఇదే ప్రథమం.

మూడవ టెస్టులో ఇంగ్లండ్ స్వల్పఆధిక్యత

నాటింగ్‌హామ్, జూలై 3:— ఇంగ్లండ్, వెస్టిండీస్‌లమధ్య ఇచ్చట జరుగుచున్న మూడవ క్రికెట్ టెస్టులో, నిన్న మూడవ రోజు ఆట ముగిసేసరికి స్కోరు:

ఇంగ్లండ్: 325 [ఒలివిరా 79]
వెస్టిండీస్: 235, 138 [2వికెట్లకు]

కన్హాయి [50], బుచర్ [47] బాటింగ్ చేస్తున్నారు.

నిన్న గ్రావ్నే, పార్క్స్ కాడ్రే వికెట్లు పోయిన వెంటనే ఇంగ్లండ్ ఇన్నింగ్సు త్వరలో పూర్తి కావచ్చునని తోచింది. కాని అండర్‌వుడ్ సాయంతో, ఆఖరివికెట్టుకు 65 పరుగులు రావటానికి ...డి ఒలివిరా బాటింగ్ చేయడంతో ఇంగ్లండ్‌కు 90 పరుగుల ఆధిక్యత వచ్చింది. ఆఖరి వికెట్టుకు ఇది కొత్త ఇంగ్లీషురికార్డు.

వెస్టిండీస్ తన రెండవ ఇన్నింగ్సు తిరిగి హంటే లాస్టేలతో ప్రారంభించింది. హంటే అస్థిరంగా బాటింగ్ చేశాడు. ఇతని వికెట్టు డిఒలివిరా 12 పరుగులకే పట్టేశాడు. కన్హాయి, లాస్టేలు 2 వ వికెట్టుకు 53 పరుగులు చేసిన తర్వాత లాస్టే వికెట్టు 23 పరుగులకు డిఒలివిరా తీసుకొన్నాడు. కన్హాయి కొట్టిన ఒక బంతిని డిఒలివిరా పట్టే ఉన్న ఉన్నట్లయితే డిఒలివిరా ఖ్యాతి మరింత ఘనంగా ఉండేది.

నిన్న ఆటలో గ్రావ్నే సెంచరీ చేయడం, బాటింగ్‌లో బౌలింగులో డిఒలివిరా చూపిన ప్రతిభ చెప్పదగ్గ విశేషాలు.

ఇతర వార్తలు

హైద్రాబాద్ రహీంపుట్‌బాల్ లీగులో సెంట్రల్ పోలీస్ లైన్సు, సిటీ హోల్‌బాయ్సును 1—0 గోలుతో హైద్రాబాద్ రోవర్సు రైల్వే రిక్రియేషన్‌క్లబ్‌ను 2—0 గోల్సుతో ఓడించారు.

పశ్చిమ జర్మనీ విశ్వవిద్యాలయంతో పోటీలలో, బర్మింగ్‌హామ్ ప్రతినిధిగా భారతయువకుడు దిన్‌షాఇరానీ వెళ్ళుచున్నాడు. డిస్కస్, షాట్‌పుట్‌లో బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ ప్రథముడుగా వచ్చాడు. భారత ఎథ్లెటిక్ లోకానికి ఇరానీ చిరపరిచితుడు.

1948 ఒలింపిక్స్ భారత దళము ఇదివరకున్నా ఎక్కువ మందితో వెళ్ళగలదని భారత ఒలింపిక్ అధ్యక్షులు అభిప్రాయం వెలిబుచ్చారు.

శ్రీకాకుళంజిల్లాలో బాలల శరణాలయం

ఏర్పాటుకు అవకాశాల పరిశీలన

శ్రీకాకుళం, జూలై 3:— విజయవాడ స్త్రీ సంక్షేమశాఖ రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి ఏ. కృష్ణకుమారి ఐదు జిల్లాలలో పర్యటించి ఇక్కడకు వచ్చారు. చతుర్థ ప్రణాళికలో 50 మంది బాలలు ఉండటానికి వీలుగల బాలల శరణాలయాన్ని నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలించే నిమిత్తం తాను ఈజిల్లాలో పర్యటించానని ఆమె చెప్పారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, రాజాంలలోని కుష్ఠు బాధిత ప్రాంతంలో ఈ బాలల శరణాలయం నెలకొల్పబడు తుందన్నారు.

జిల్లా పరిషత్తులు, సమితులు తమ జనరల్ రెవిన్యూలలో 5 శాతం స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని ప్రభుత్వ ఆదేశం ఉన్నదని, అయితే గోదావరి జిల్లాలు, విశాఖలోని కొన్ని సమితులుతప్ప మిగిలిన జిల్లాలనుండి ఈనిధుల కేటాయింపులు రాలేదని ఆమె చెప్పారు. [ప. వి.]

'పోలీసు కాల్పులు సమర్ధనీయం కాదు'

పశ్చిమబెంగాల్ అల్లరులకురాష్ట్రప్రభుత్వమే కారణమని దర్యాప్తుసంఘం విమర్శ

కలకత్తా, జూలై 3:—

పశ్చిమ బెంగాల్‌లో ఈసంవత్సరారంభాన ఆహారాందోళన సందర్భంగా చెలరేగిన అల్లరుల కంతకూ ప్రభుత్వమే కారణమని, ఆసందర్భంలో జరిగిన పోలీసుల కాల్పులు చాలావరకు సమర్ధనీయం కాదని, అవి విచక్షణారహితంగా, కావాలని జరిపినవేనని పోలీసు కాల్పులపై దర్యాప్తు చేసిన అనధికార సంఘం నిన్న తననివేదికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించింది.

ఈ పోలీసు కాల్పులు చాలవరకు శాంతిభద్రతల స్థాపన, ప్రజలను చెదరగొట్టే ఉద్దేశ్యంతోనే కాక, వారిని చంపాలనే ఉద్దేశ్యంతో కూడా జరిగినవని ఆ సంఘం అన్నది.

రాజస్థాన్, అస్సాం మాజీ చీఫ్ జస్టిస్ శ్రీ సర్జు ప్రసాద్, అలహాబాద్ హైకోర్టు మాజీన్యాయమూర్తి శ్రీ ఎ. ఎన్. ముల్లా, పార్లమెంటు సభ్యుడు కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ ఎన్. సి. చటర్జీ ఈ సంఘంలో సభ్యులు. ఈ త్రిసభ్యసంఘ నివేదికను శ్రీ చటర్జీ నేడిక్కడ పత్రికలకు విడుదల చేశారు.

పోలీసు కాల్పులలో 50 మంది పైగా మరణించారని, వారిలో చాలా మంది పిన్నవయస్కులని, 250 మంది పైగా గాయపడ్డారని, ఏడువేలమంది పైగా అరెస్టయారని, కృషి నగర్‌లో ఒక పోలీసు అధికారి, కానిస్టేబులు ప్రజలు రాళ్ళురువ్వినందున మరణించారని, కొందరు కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారనీ ఆ నివేదికలో తెలిపారు.

నిర్బంధ సేకరణద్వారా ఆహార ధాన్యాల సేకరణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇట్టి విధానాలకు జాతీయస్థాయిలో చేపట్టాలిగాని శాసనసభలో బలం ఉన్నంత మాత్రాన ఏకపక్ష నిర్ణయం గైకొనరాదని ఆ సంఘం అన్నది.

కేవలం కిరసనాయిలు, బియ్యం కోసం విద్యార్థులు ఫిబ్రవరిలో ప్రారంభించిన ప్రదర్శన రాష్ట్రప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అణచివేత చర్యలకు ఒడిగట్టినందున రాజకీయోద్యమంగా మారిందనీ, ప్రజల న్యాయమైన సాధక బాధకాలపట్ల ప్రభుత్వం సానుభూతి చూపడానికి బదులు ఆ పరిస్థితిని శాంతిభద్రతల సమస్యగా పరిగణించి, బలప్రయోగానికి దిగడానికి వెనుదీయలేదని ఆ సంఘం విమర్శించింది.

తాము ఏ రాజకీయపార్టీయొక్కగానీ, రాజకీయోద్యమానికిగాని ప్రభావితం కాలేదని ఆ సంఘం ఆదిలోనే తెలుపుతూ ప్రభుత్వం ప్రజల హింసాత్మక చర్యలకు పాల్పడే విధంగా వారిని రెచ్చగొట్టిందని అన్నది.

ఈ కల్లోలాని కంతకూ వెనుక రాజకీయ పర్యాల బలం వున్నదని ఆరోపణ ఆధారంలేదని కూడా ఆ నివేదికలో అన్నారు.

ప్రజలు తమ సాధక బాధకాలను తెలుపుకొన్నప్పుడు ప్రభుత్వం వైఖరి వారిని కోపోద్రిక్తులను గావించిందనీ, రాష్ట్రప్రభుత్వం అసమర్థతను అవినీతిని దేశానికంతకూ చాటి చెప్పడానికి వారి కింతకంటే మార్గాంతరం లేకపోయిందనీ, ప్రజలు అధికారపక్షంతో పూర్తిగా విసిగిపోయారని కూడా ఆ నివేదికలో అన్నారు.

కొండజాతి ప్రజలకు 311 ఎకరాల పంపిణీ

ఖమ్మం, జూలై 3:— ఇల్లెందు తాలూకా మాదిమళ్ల గ్రామంలో సుమారు 311 ఎకరాలభూమిని కొండజాతులవారికి లావణీ నిబంధనలక్రింద యిచ్చినట్లు ఖమ్మం జిల్లా కలెక్టరు శ్రీ పి. యస్. కృష్ణన్ తెలియచేశారు.

ఈ సందర్భంలో కొత్తగూడెం, భద్రాచలం డివిజనులలో భూమిలేని కొండజాతుల వారికి పట్టాలు ఇయ్యగలందులకు ప్రత్యేకంగా ఎస్టెన్‌మెంటు తహశీలుదారులను ప్రభుత్వం నియమించినదని, ఈ అవకాశాన్ని ప్రజలుసద్వినియోగంచేసికొనవలసినదిగాకోరారు.

మున్సిపల్ సెకండరీస్కూలు నూతనభవనాలకు ప్రారంభోత్సవం

నర్సరావుపేట, జూలై 3:— గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ వి. శ్రీనివాసాచారి స్థానిక మున్సిపల్ హయ్యర్ సెకండరీ స్కూలుకు నూతనంగా నిర్మాణము చేయబడు తున్న భవనాలలో 'ఏ' బ్లాక్‌కు యిటీవల ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంలో స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఐ. రంగనాయకులు అధ్యక్షతన జరిగిన సభలో స్థానిక అధ్యాపకవర్గ యూనియన్ కలెక్టరును పూలమాలలతో సత్కరించి వినతిపత్రాలను సమర్పించారు.

మున్సిపల్ కార్యదర్శి అండ్ స్పెషల్ ఆఫీసరు శ్రీ ఇ.రామచంద్రన్ నివేదికనుసమర్పిస్తూ అధ్యాపకస్వర్గం వారి కోర్కెలను అతి త్వరలోనే తీర్చగలనని హామీ ఇచ్చారు.

కలెక్టరు తాము యిటీవల మున్సిపల్ వారికి నూతన భవన నిర్మాణానికి ఇచ్చిన స్థలములలో సర్వోపయుక్తమయిన విధంగా భవన నిర్మాణాలు చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ యన్. పి. అంజనేయులు వందన సమర్పణ చేశారు.

శ్రీకాకుళంజిల్లా క్షామ ప్రాంతాలకు వస్తువుల పంపకం

శ్రీకాకుళం, జూలై 3:—

జిల్లా స్థాయీసంఘం కలెక్టరు శ్రీ ఎస్. రాఘవ అధ్యక్షతన శ్రీ టి. నారాయణరెడ్డి [డి. ఎం. ఓ.] శ్రీ టి. ప్రకాశరెడ్డి [డి. ఎం. ఓ.] శ్రీ బి. ఎస్. శాస్త్రి [గిల్డు కార్యదర్శి], శ్రీ ఎం. వి. రెడ్డి [రెడ్‌క్రాస్ కార్యదర్శి], జిల్లాలో బి. డి.ఓ. లసమావేశమై శ్రీకాకుళం జిల్లాలో క్షామప్రాంతంలో ప్రజలకు పంచుటకై ఇండియన్ రెడ్‌క్రాస్‌వారు వస్తురూపములో పంపిన వివరములు బ్లాకువారీగా పంచుటకు చర్చలు జరిగాయి.

కలెక్టరు శ్రీ ఎస్. రాఘవ మాట్లాడుతూ, బి. డి. ఓ. లు తగు జాగ్రత్తగా ఈ పంపిణీ జరిపించాలని ఈ వస్తువులు ఏమాత్రం బ్లాకు మార్కెట్టులోకి వెళ్ళినవని ఒక్క ఫిర్యాదు వచ్చినా కఠిన చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు.

968 గ్రామాలలో ఈ వస్తువులను పంపకం చేశారు. [ప. వి.]

కడపజిల్లా యాదవ ద్వితీయ మహాసభ

ప్రొద్దుటూరు, జూలై 3:— కడప జిల్లా ద్వితీయ యాదవ మహాసభ ప్రొద్దుటూరులోని మూలస్వామి ఆలయంలో ఇటీవల శ్రీ ఆరాధ్యుల పిచ్చయ్య యాదవ్ అధ్యక్షతన జరిగింది. సభను శ్రీ టి. మల్లయ్య ప్రారంభించారు. సభలో సర్వశ్రీ ఏ. వి రాఘవయ్య, వై. కోటేశ్వరరావు, డి. ఆగమయ్య, మల్లిరవు పిచ్చయ్య, పి. గంగన్న, వి. రామయ్య మున్నగువారు నేడు యాదవులు విద్యా, సాంఘిక, ఆర్థిక రాజకీయ, విషయాలలో చాల వెనుకబడిన విషయములుగూర్చి ముచ్చటించారు. ప్రభుత్వమువారు వెనుకబడిన జాతులవారికి లోగడ తీసివేసిన విద్యావసతులను మరల పునరుద్ధరించవలయునని, బీద యాదవులకు బంజరు భూములు లోసంగవలయునని, పాడిపరిశ్రమలను గొర్రెలు, మేకల పెంపకమువార్లకు సహాయ పడవలయునని అన్నారు.

జిల్లాసభకు శ్రీ సంగటి గురవ్వ యాదవను అధ్యక్షులుగాను, శ్రీ చావల రాధాకృష్ణమూర్తి కార్యదర్శిగాను, కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. హాస్టలు కమిటీకి శ్రీ చావలి సుబ్బన్న, శ్రీ పోతినేని పుల్లయ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా, శ్రీ సి. వేమయ్య కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

సమష్టి వ్యవసాయ సహకారసంఘ ప్రతినిధుల సభ

అమలాపురం, జూలై 3 :— ఇటీవల ఏర్పడిన సమష్టి వ్యవసాయ సహకారసంఘ ప్రతినిధుల సమావేశము యిటీవల ఇచట శ్రీసుబ్బరాజ భవనంలో జరిగింది. శ్రీ వాడ్రేవు జగ్గరాజు సభ ప్రారంభం చేశారు. సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడు శ్రీ పి. సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు కె. వెంకయ్య నాయుడు, వై. రామచంద్రరావు, టి. సుబ్బారావు, ఎం. వి. సుబ్బారావు, ఎ. గంగిసెట్టి, వి. నాగభూషణం, చెల్లుబోయిన సత్యం, సాదె సత్యం, కె. పద్మాలు, జి. వి. సుబ్బారావు ఉపన్యసించారు.

ఇటీవల సంఘములకు పదేళ్ళ కౌలువద్ధతిని 13,000యకరాల లంకభూములను యిప్పించినందులకు ప్రభుత్వమువారిని అందరు అభినందించారు. యీ సంఘముల వేర్పరచుటలోను, అందుకు సంబంధించిన బృహత్ప్రణాళికను రూపొందించుటలోను, విశేష కృషి యొనర్చి, యిప్పుడు బాపట్లకు బదిలీ అవుచున్న డిప్యూటీ రిజిస్ట్రారు శ్రీ జె. డి. శుభాకరరావు సేవ సుగ్గడిస్తూ ఉపన్యసించారు. దీర్ఘకాలకు భూముల నొసంగినందులకు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఈ 135 సంఘముల వ్యవహారములను నడిపించుటకై ప్రత్యేకముగా ఒక డిప్యూటీ రిజిస్ట్రారును నియమించవలసిందిగా ప్రభుత్వము వారిని కోరుతూ తీర్మానించబడింది. శ్రీ శుభాకరరావు కృతజ్ఞత తెలిపారు.

శ్రీ జె. సంపతరావు వందన సమర్పణ చేశారు. [ప. వి.]

మిసెస్ ఏ. వి. యన్. కాలేజీలో రాత్రి తరగతులు

విశాఖపట్నం, జూలై 3 :— ఇక్కడ మిసెస్ ఏ. వి. ఎన్. కాలేజీలో రాత్రి తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి యిచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దివాకర్ల రామమూర్తి మాట్లాడుతూ, బి. ఏ. తరగతికి చెందిన 50 మంది పి. యు. సి. తరగతికి చెందిన 50 మంది విద్యార్థులతో రాత్రి కళాశాల జూన్ 30 వ తేదీ నుండి పని చేయడం ప్రారంభించినదని తెలిపారు. (ప. వి)

పన్నుల ఎగవేతకేసు పట్టివేత

విశాఖపట్నం, జూలై 3:— ఆరు సంవత్సరాలనుండి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్న కేసును ఒకదానిని యిటీవల యిక్కడ కమర్షియల్ టాక్సు అధికారులు పట్టుకున్నారు.

కాకిపట్నం గనుల ప్రాంతంలో రాక్‌సల్ఫేట్‌ను అమ్ముతూ ఆరు సంవత్సరాలనుండి రు. 6,73, 000 ల వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపించబడిన విజయనగరం వర్తకునిపై కమర్షియల్ టాక్సుక్రింద రు. 14,500 మేరకు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీ సి. వెంకటేశ్వరరావు పన్నులను విధించారు.

ప్రకటించబడిన ఈ సొమ్మును స్పెషల్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీ పి. తాతయ్యనాయుడు దర్యాప్తు చేసారు. ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. మంగపతిరావు ఈ దర్యాప్తులో సహకరించారు. [ప.వి]

జిల్లా పోలీసు సంక్షేమనిధి:'మై ఫెయిర్ లేడి' ప్రదర్శన

విశాఖపట్నం, జూలై 3 :— ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణం జిల్లా పోలీసు సంక్షేమ నిధి సహాయార్థం జూన్30 నయిక్కడ "మై ఫెయిర్ లేడి" సినిమా ప్రదర్శన జరిగింది. ఈ సినిమాకు రు. 13,060 ల వసూలు అయింది. ఈ మొత్తం ఆ నిధికి సమర్పించబడింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వాల్తేరు తూర్పురేంజి పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఆర్. నారాయణస్వామి వార్నర్ బ్రదర్స్ వారికి, సినిమాను ప్రదర్శించిన లీలామహల్ పిక్చర్ హౌస్ వారికి అభినందనలు తెలియచేశారు. [ప. వి.]

ప్రేమసమాజం వార్షిక సమావేశం

విశాఖపట్నం,జూలై 3:— విశాఖ ప్రేమసమాజం వార్షిక సమావేశం జూన్ 30 న యిక్కడ జరిగింది. ఈ దిగువ కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీ కె. ఎస్.దత్తు: అధ్యక్షుడు: శ్రీ ఎ. సూర్యనారాయణమూర్తి. ఎస్. ఆదివరాహం: ఉపాధ్యక్షులు, శ్రీజి. సన్యాసయ్య: కార్యదర్శి, శ్రీ ఎం. సత్యరాజు సంయుక్తకార్యదర్శి, శ్రీసి. హనుమంతరావు. కోశాధికారి, శ్రీకంచర్ల శ్రీరామమూర్తి: [ఎం. ఎల్. ఏ.] సూపర్‌వైజర్. శ్రీ పి. సన్యాసయ్య: అసిస్టెంటు సూపర్‌వైజర్. శ్రీ ఎస్. వి. సూర్యనారాయణ స్వామి. న్యాయ సలహాదారుడు: మరి 17 మంది సభ్యులు.

56 మంది అనాథులు, 228 మంది వికలాంగులు, 119 మంది కుష్ఠురోగులకు ఈ సమాజం గత సంవత్సరం సంరక్షణ కల్పించింది.

సాధువులు, మధ్యతరగతి ప్రజలతోబాటు 313 మందికి, 44,985 మంది వికలాంగులకు, 200 మంది అగ్నిబాధితులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించబడ్డాయి ఆచూకీ తెలియని 164 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. తప్పిపోయిన 55 మంది పిల్లలను వారి వారితల్లిదండ్రులకు ఒప్పగింత చేశారు. సమాజానికి కేంద్రప్రభుత్వ సాంఘిక సంక్షేమబోర్డు సహాయముతోనడుపబడుతున్న 4 మాతా శిశు సంరక్షక కేంద్రాలు వున్నాయి.

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

శ్రేష్ఠమైన వర్జీనియాపొగాకు యొక్క సువాసనను పొందాలంటే

హై కోర్టు

..వర్జీనియా సువాసనను నిలపడానికి ఫోయిల్‌తో, కప్పబడింది,

వర్జీనియా రుచిని పొందండి



కాల్చండి హై కోర్టు



22పైసలకు 10 / వజీర్ సుల్తాన్ తయారీ

AVS 12 TEL

పెద్దవైనా, చిన్నవైనా నాణ్యమే మాకు ప్రధానం



MAC / MC.F.13-TEL.

ట్రాక్టర్లూ, స్టేషనరీ డీసెల్ ఇంజనులూ, ఆహారోత్పత్తిని అధికం చేయడానికి భారత భూసేద్యంలో ప్రముఖ పాత్రను వహించుచున్నది.

మైకో, ఇండియాలో తయారయే డీసెల్ ఇంజనుల ముఖ్యావసరాలన్నిటినీ తీర్చేందుకు, అన్ని రకములైన ఫ్యూయల్ ఇంజక్షన్ ఎక్విప్మెంట్లను తయారుచేస్తుంది.

మైకో ఉపకరణములు, ఉన్నత క్రమపద్ధతిలో నిర్మింపబడి, విశేష పరీక్షలకూ క్రమమైన ప్రయోగాలకూ లోనై, నాణ్యమైనట్టివిగానూ నమ్మకమైనట్టివిగానూ నిర్ణయింపబడినవి.

సిసలైన మైకో పరికరాలను వాడి, సేద్యాన్ని లాభసాటి చేయండి.

మైకో కృషి ఉన్నత వ్యవసాయ నికి

MICO LICENCE BOSCH

మోటార్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్
బెంగళూరు

విక్రయశాలలు:
బొంబాయి-18 (W.B.) 79, డాక్టర్ అనిబిసెంట్ రోడ్డు, వర్లి
కలకత్తా-16: 91A, పార్క్ స్ట్రీట్.
మద్రాసు-2: 1/155, మౌంట్ రోడ్డు.
న్యూఢిల్లీ-1: హుమయూన్ ఇంజనీరింగ్ కంపెనీ 29A/1, అసఫ్ అలీ రోడ్డు.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

Regd. No. M-8

సంపుటి : 31 సంచిక : 181 విజయవాడ 5-7-1966 మంగళవారం పేజీలు 6 : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియమములుగల వినిమయంగల ప్రదేశాలలో

	ప. బ్రా.	తు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

హృదయ స్పందనకు కృత్రిమ పరికరం

న్యూఢిల్లీ, జులై 4:— మానవుని హృదయకోశం నిమిషానికి 70 సార్లు స్పందిస్తుంది. ఢిల్లీలో ఒక రోగిహృదయ స్పందన 25 కి దిగిపోయింది. ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయింది. మెడికల్ సైన్సుకు చెందిన ఆల్ ఇండియా సంస్థ ఒక కృత్రిమ పరికరంద్వారా అతని హృదయ స్పందనలో వేగం కల్పించకలిగింది. ఢిల్లీలో ఇలాటి ఏర్పాటు చేయడానికిదే మొదటిసారి. దేశంలో కూడా ఇలాటికేసులు చాలా కొద్దిగా వుంటాయి.

క్షామప్రాంతాలలో రైతులకు తక్కావీ ఋణాలక్రింద రు. 50 లక్షలు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రకటన; గోదావరిబరాజ్ కు ఈ ఏడే శంకుస్థాపన

ఎన్. జి. ఓ. ల సిటీ అలవెన్సుపై త్వరలో నిర్ణయం; 'బంద్' ల వల్ల లాభంలేదని కమ్యూనిస్టులకు హెచ్చరిక

గవర్నర్ ప్రసంగంపై తీర్మానానికి ఆమోదం; ముఖ్యమంత్రి ప్రసంగం తృప్తికరంగా లేదని ప్రతిపక్షాల వాకౌట్

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూలై 4:

అనావృష్టి ప్రాంతాలలో నష్టపడిన రైతులను కష్టకాలంలో ఆదుకోడానికి వీలుగా వారికి తక్కావీ ఋణాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం అదనంగా 55 లక్షల రూపాయలు మంజూరుచేసినదని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు.

ఎన్. జి. ఓ. లు కోరినవిధంగా వారికి సిటీ అలవెన్సు ఇవ్వడాన్నిగురించి మూడు నాలుగు రోజులలో ఒక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. గోదావరి బరాజ్ కు ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన జరగగలదనికూడా ముఖ్యమంత్రి సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ శ్రీ బ్రహ్మానందరెడ్డి పైన పేర్కొన్న విషయాలను తెలియజేశారు.

ముఖ్యమంత్రి సమాధానం అనంతరం గవర్నర్ ప్రసంగంపై తీర్మానాన్ని సభ ఆమోదించింది.

ముఖ్యమంత్రి నేడు శాసనసభలో మరొక ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. 1961 ఏప్రిల్ 1 వ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు మంత్రివర్గం తాజాగా చేసిన నిర్ణయాన్ని అనుసరించి పెన్షన్లు ఇవ్వబడగలవని ఆయన తెలియజేశారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో నేడు అనేక ముఖ్యమైన ప్రకటనలు వెలువడడం సభ్యులకు ఎంతో హర్షాన్ని చేకూర్చినది.

అయిదవ ఉక్కు కర్మాగార స్థాపన విషయంలో రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని గురించి, తాను, పలువురు ఇతరులు నేడు ప్రధాన మంత్రిని విమానాశ్రయం వద్ద కలుసుకుని మరొకమారు స్పష్టం చేయడం జరిగినదని కూడా ఆయన తెలియజేశారు. విశాఖపట్టణం వద్దనే అయిదవ ఉక్కుఫ్యాక్టరీని నెలకొల్పడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం చేయగలదని ఆశాభావంతో తాను ఉన్నానని ఆయన అన్నారు.

కడంకాలువ మరమ్మతులు

కడం కాలువ మరమ్మతులకుగాను రు. 14 లక్షలు వెచ్చించబడగలవని, పోచంపాడు ప్రాజెక్టు శీఘ్రగతిని పని జరగడానికి ప్రభుత్వ అన్నివిధాల కృషిచేయగలదని ముఖ్యమంత్రి తెలియజేశారు.

ప్రతిపక్షాల వాకౌట్

ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పుడు కొందరు సభ్యులు ఆయన ప్రకటనలను సవాలు చేయడం జరిగింది. అలాగే మరి కొందరు సభ్యులు వివరణలను కోరారు. ఇట్టి అంతరాయాల మధ్య ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో, క్షామ ప్రాంతాలకు సహాయాన్ని గురించి స్పష్టమైన ప్రకటన ఏమీలేదని, భూస్వాములు అత్యాచారాలకు ఒడిగట్టుతున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగానంతరం, కమ్యూనిస్టుపార్టీలోని ఉభయ వర్గాల సభ్యులూ కూడా వాకౌట్ చేశారు. అలాగే, వెనుకబడిన తరగతులపై తాజాగా తయారుచేసిన జాబితా ప్రకారం వెనుకబడిన తరగతుల వారి సంఖ్య 20 శాతానికితగ్గినదని పేర్కొంటూ స్వతంత్ర పార్టీ సభ్యులు, నేషనల్ డెమొక్రాట్ సభ్యులు సభనుంచి నిష్క్రమించారు.

మద్రాసునుంచి నేడు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి న్యూఢిల్లీకి వెడుతున్న

(మిగతా 3 వ పేజీలో)

ఆవడివద్ద మొన్న ఆదివారంనాడు భారీ శకటాలఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంలో ప్రధాని ఇందిరకు బహూకరించిన వైజయంత' ట్యాంక్ నమూనా. ప్రధాని దాని ప్రక్కనే నిల్చివుండగా తీసినచిత్రం

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ

ఆశాభావం

హైదరాబాద్, జూలై 4:— విశాఖపట్నంవద్దనే అయిదవ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పబడగలదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి సాయంత్రం శాసనసభలో ఆశాభావం వ్యక్తంచేశారు.

శ్రీ వావిలాల: బేగంపేట విమానాశ్రయంలో శాసనసభ్యులు ప్రధానిని కలుసుకోడానికి వీలుగా సభను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి ప్రధానితోమా ట్లాడారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ప్రజలు, సభ్యులు కూడా ఎంతో ఆతురపడుతున్నారు.

ముఖ్యమంత్రి: విశాఖపట్నంవద్ద ఉక్కు ఫ్యాక్టరీ విషయమై నేను ప్రధానితో మాట్లాడాను. అసెంబ్లీ తీర్మానంవిషయంలోకూడా చెప్పాను. ప్రజలెంతగా ఆందోళన చెందుతున్నదీకూడా తెలియజేశాను.

శ్రీ సర్వేశ్వరరావు: ప్రధాని ముఖతవకలను బట్టి మీరేమనుకుంటున్నారు

ముఖ్యమంత్రి: మనముఖ్యస్తున్నాము ఆశాభావం తోనే మనముండాలి.

సర్వసైనిక సమీకరణ

ఉత్తరవియత్నాం ఉత్తర్వు

సైగాన్, జూలై 4:— దక్షిణ వియత్నాంలో జరుగుతున్న యుద్ధంలో పోరాడటానికి 18—30 సంవత్సరాల వయస్సుగల ఉత్తర వియత్నాం పౌరులంతా సమీకరణకావాలని ఉత్తర వియత్నాం ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. దక్షిణ వియత్నాం ఇంటెలిజెన్స్ సర్వీసులను ఉదహరిస్తూ దక్షిణ వియత్నాం వార్తాసంస్థ ఈ విషయాన్ని నేడిక్కడతెలియజేసింది

అమెరికా, ప్రభుత్వ దళాలవలన వియత్నాంగ్ కు విపరీతనష్టం కలిగినందున ఈ చర్య తీసుకోబడింది. అని వార్త తెలిపింది.

అనుభవంలేని 'వియత్నాం' రిక్రూట్ లకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. వారు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.

శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరిజిల్లాలలో ప్రత్యేక ఆహారమండలం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 4:— శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలు మూటిని కలిపి ఒక ప్రత్యేక ఆహార మండలంగా నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

అంతకుముందు సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం చేసింది.

గడచినకాలంలో ప్రజల అవసరాలు తీర్చడానికి విశాఖపట్టణంలో పదహారునేల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వచేయబడినవి.

చిత్రజగత్తు



'నాకు చత్వారం వచ్చేసిందంటోయ్! సినిమా సరిగ్గా కనిపిస్తోంది!'

'నీ మొహం!...కరెంటు కోతవల్ల సినిమాయే అలా కనిపిస్తోంది!!...'

గోవాలో మంత్రి వర్గం రాజీనామా చేయాలట

అఖిలపక్ష కార్యాచరణ సమితి సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

పింజిం, జూలై 4 :— గోవాలో అన్ని ప్రధానమైన రాజకీయ పక్షాలు, అనేక ట్రేడ్ యూనియన్ లు ఈ నెలాఖరుకల్లా బందోడ్కర్ మంత్రివర్గం రాజీనామా చేయాలని కోరాయి.

అధికారంలో ఉన్న మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ తప్ప తక్కిన అన్ని ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులు, అనేక ట్రేడ్ యూనియన్ ల ప్రతినిధులు ఏర్పాటుచేసిన కార్యాచరణసమితి పైవిధంగా కోరుతూ, అలా ప్రభుత్వం రాజీనామా చేయనిచో, రాజ్యాంగ బద్ధము, ప్రజాస్వామికము అయిన వివిధ పద్ధతులద్వారా తామే ప్రభుత్వాన్ని దించివేయగలమని హెచ్చరించింది.

22 న రష్యాకు కామరాజ్ పయనం

న్యూఢిల్లీ, జూలై 4 :— సోవియట్ యూనియన్, మరి అయిదు తూర్పు యూరోపియన్ దేశాలలో మూడువారాలపాటు పర్యటించే నిమిత్తం కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ జూలై 22 న బయలుదేరనున్నారు.

ఈ పర్యటనలో శ్రీ కామరాజ్ వెంట మద్రాసు పరిశ్రమలమంత్రి శ్రీ వెంకట్రామన్ వుంటారు.

ప్రణాళిక మొదటి ఏడాదికి రు. 79 కోట్లు కేటాయింపు

మున్ముందు ఈ మొత్తం పెరుగవచ్చునని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 4:—

చతుర్థ ప్రణాళిక మొదటి సంవత్సరం—అంటే ఈఏడాది వివిధ పథకాలక్రింద కేటాయింపులు స్వల్పమైనదేదువల్ల, హెచ్చు కేటాయింపులున్న ఫలితంగావచ్చే ఏడాది నిజానికి ప్రణాళికలో అత్యంత ప్రధానమైనది కాగలదని ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో ప్రకటించారు.

ఈ ఏడాది— అంటే, చతుర్థప్రణాళికా మొదటిసంవత్సరంలో రాష్ట్రప్రణాళికక్రింద రు. 79.25 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. గత ఏడాది—అంటే, తృతీయ ప్రణాళిక ఆఖరిసంవత్సరంలో రు. 102 కోట్లు వ్యయంచేయడం జరిగింది. ఈ ఏడాది ప్రణాళికా కేటాయింపునుబట్టి భవిష్యత్తులో కూడా కేటాయింపులు ఇలానే వుండగలవని భావించరాదు—అని ఆయన వివరించారు.

జూలై మొదటివారంలో చతుర్థప్రణాళిక సంసిద్ధంగాగల సూచనలు కనిపిస్తున్నాయని, ఈ విషయాన్ని జాతీయాభివృద్ధిమండలి ఆగస్టులో పరిశీలించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అవసరాలకు తగినట్టుగా ఈ ఏడాది కేటాయింపులు జరగలేదు. పాకిస్తాన్ దురాక్రమణ ఫలితంగా చతుర్థప్రణాళికపై తుది నిర్ణయం వాయిదావేయడం జరిగింది. డబ్బు విషయమే ప్రధానం కాదని, చతుర్థప్రణాళికలో సాధింపవలసిన లక్ష్యాలు ముఖ్యమన్నారు ప్రధానమంత్రి—అని ఆయన పేర్కొన్నారు.

ప్రణాళిక మొదటిసంవత్సరంలో సాధారణంగా గత ప్రణాళికాకాలంలో అమలులోవున్న పథకాలను కొనసాగించడం జరుగుతుందని ఆయన సూచించారు. చతుర్థప్రణాళికలో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలనుండి యథావిధిగా సహాయం అందుతుంది. మామూలు బడ్జెట్ క్రింద మరి రు. 15 కోట్లు లభిస్తుంది. అంటే మొత్తంమీ ఈ ఏడాది ప్రణాళిక పెట్టుబడి దాదాపు రు. 95 కోట్లు వుంటుంది—అని శ్రీ బ్రహ్మానంద రెడ్డి వివరించారు.

శ్రీ తెన్నేటి: ఇటీవల రూపాయి మారకం విలువ తగ్గింపుపై ఒకపుస్తకం పంచిపెట్టారు. అందులో ప్రణాళికలో కోతవుండదని వున్నది.

ముఖ్యమంత్రి: అవును. ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించి సభ్యులకూ, ఇతరులకూ సప్లయిచేస్తారు.

శ్రీ రామగోపాలరెడ్డి: రు. 700 కోట్లతో చతుర్థప్రణాళిక రూపొందింపబడింది. ధరల పెరుగుదలదృష్ట్యా, ఈ మొత్తంపెంచే అవకాశం ఉన్నదా?

ముఖ్యమంత్రి : వున్నది.

శ్రీ వావిలాల : ప్రణాళికంటూ ఏమీ వుండదని ఆంధ్ర,మద్రాసు ముఖ్యమంత్రులు పేర్కొన్నట్లు బొంబాయి నుండి వెలువడే వారపత్రిక 'బ్లిట్జ్' పేర్కొన్నది.

ముఖ్యమంత్రి : నే నెప్పుడూ అనలేదు.

శ్రీయుతులు నాగిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రభృతులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ జాతీయ ప్రణాళిక పెట్టుబడి రు. 24 వేల కోట్లు దాటే అవకాశం వున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సాధ్యమైనంత త్వరలో పోచంపాడు ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రభుత్వం నిశ్చయించుకున్నది. ఈ ప్రాజెక్టు నిమిత్తం ముసాయిదా ప్రణాళికలో 25 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుపని శీఘ్రగతిని పూర్తికావాలంటే 20 కోట్లు అవసరమని కేంద్రమంత్రి డాక్టర్ కె. యల్. రావు, ప్రభుత్వంకూడా నొక్కి వక్కాణించడం జరిగింది. నాగార్జునసాగర్ పనె "స్లో రేట్ డాన్" రాకపోవడంవల్ల, ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేయవచ్చు. ఈ ఏడాది కేటాయింపు చాల స్వల్పంగా వున్నది. రాష్ట్ర వనరులతోనే నా కేటాయింపులు పెంచడానికి కృషి జరుగుతున్నది — అని ముఖ్యమంత్రి వివరించారు.

(మిగతా 3 వ పేజీలో)

పాక్ సరుకువిడుదలకు ఇండియా నిర్ణయం

భారత సుహృద్భావానికి మరొక ఉదాహరణ

న్యూఢిల్లీ, జూలై 4:— గతసెప్టెంబర్ లో భారత పాకిస్తాన్ దేశాలమధ్య సంభవించిన సంఘర్షణ సందర్భంగా స్వాధీనంచేసుకున్న వస్తుసామగ్రిలో సైనికసామగ్రి మినహా మిగిలిన వాటిని తిరిగి పాకిస్తాన్ కు ఇచ్చివేయడానికి భారతప్రభుత్వం ఏకపక్షంగా నిశ్చయించింది.

ఇండియాలో స్వాధీనంచేసికొన్న నాటినుండి నేటివరకు ఆ వస్తుసామగ్రిలో వచ్చిన నష్టానికి భారతప్రభుత్వం ఎట్టి బాధ్యత వహించకుండా వుండే ప్రాతిపదికపై ప్రస్తుతంవున్నవి వున్నట్టుగా పాకిస్తాన్ కు తిరిగిస్వాధీనంచేయడం జరుగుతుందని వాణిజ్యమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

పాకిస్తాన్ తో యథాపూర్వకంగా స్నేహసంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఇండియా ప్రగాఢ ఆకాంక్షకు ఈ నిర్ణయం మరొక ఉదాహరణగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. తాష్కెంట్ సుహృద్భావసంప్రదాయాలకు ఇండియాకుగల అమోదప్రమోదాలకుకూడా ఇది ప్రత్యక్ష నిదర్శనమే అవుతుందని వారుభావిస్తున్నారు.

లోగడ ఇండియా తనకు తానుగా మొట్టమొదట పాకిస్తాన్ తో వాణిజ్యంపై నిషేధాన్ని తొలగించి తనసుహృద్భావాన్ని వ్యక్తంచేసింది. కాగా, పాకిస్తాన్ పట్ల సామరస్య మైత్రీపురస్సరంగా గైకొన్న రెండవ నిర్ణయం ఇది.

తాష్కెంట్ ఒప్పందాన్ని పాటించాలని, పాకిస్తాన్ తో వాణిజ్యసంబంధాలు పునరుద్ధరించుకుని ఇరుగుపొరుగుదేశాలతో శాంతియుత సహజీవనాన్ని ఇండియా చిత్తశుద్ధితో అభిలషిస్తున్నదని ఈ చర్య ఫలితంగా ప్రపంచదేశాలకు స్పష్టంకాగలదని ఈ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఏడాది పాకిస్తాన్ ఇండియాకు చెందిన కొంతసరుకును స్వాధీనంచేసుకున్నది. ఈ వస్తుసామగ్రిని విడుదలచేయకపోయిన ఫలితంగా ముఖ్యంగా కొన్ని విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల అభివృద్ధి కుంటుపడిపోయింది. భారత నౌకలను కూడా కొన్నింటిని పాకిస్తాన్ స్వాధీనంచేసుకున్నది.

దాదాపు రు. 13 కోట్ల విలువగల ఇండియా సరుకును పాకిస్తాన్ స్వాధీనంచేసుకున్నది. కాగా ఇండియా దాదాపు 4 కోట్లరూపాయల విలువగల వస్తుసామగ్రిని స్వాధీనంచేసుకున్నది.

లియూ-షావ్ చీ ఉద్వాసన జరిగే సూచన

హాంగ్ కాంగ్, జూలై 4:— చైనాలో ప్రస్తుతం జోరుగా సాగుతున్న 'పార్టీ వ్యతిరేకుల ఏరివేత' కార్యక్రమంలో ప్రధానపాత్ర వహిస్తున్న రక్షణమంత్రి లిన్ పియావోమావో సేటుంగ్ కు నిజమైన వారసుడుకాగలడా అన్న అభిప్రాయం ప్రబలుతున్నది. లిన్ పియావో కేవలం రక్షణమంత్రి మాత్రమే కాదు. ఉపప్రధాని పదవితోపాటు, కమ్యూనిస్టుపార్టీ సైనికవ్యవహారాలకమిటీ ఉపాధ్యక్షుడు కూడా.

మావో సిద్ధాంతాల రక్షణకు సైన్యం, ప్రముఖ పాత్ర వహిస్తున్నది. మొదట పార్టీ వ్యతిరేకులపై దాడి జరిపినది సైనికపత్రిక అయిన 'లిబరేషన్ ఆర్మీ'డెయిలీ''

వ్యతిరేకుల ఏరివేత ఉద్యమం ప్రారంభమైనది మొదలు సైనిక పత్రికలోనివ్యాసాలు, సంపాద కీయాలను ఇతర పత్రికలుముద్రించడం. రేడియోలో ప్రసారం చేయడంఎక్కువగా వుంటున్నది.

'కార్మిక నియంతృత్వం, సోషలిస్టు వ్యవస్థకు సాయుధ బలాలు పెట్టినకోట అనిమొదటి నుండి చిత్రిస్తున్నారు. మావో సిద్ధాంతాల ఆచరణలో సాయుధ బలాలు ప్రజలకుఆదర్శం గావున్నవని కాంటన్ పత్రిక ఒకటి కీర్తించింది.

లిన్ పియావో 'ప్రజా యుద్ధం' పేరుతో వ్రాసిన గ్రంథం మావో సిద్ధాంతాలకు సరుగు పెట్టినమహోద్గ్రంథమని పత్రికలు కీర్తిస్తున్నాయి.

ఒకప్పుడు చైనా అగ్ర నాయకులలో ఒకరుగా పరిగణించబడుతున్న పెంగ్ చెన్ పదవీచ్యుతినాయకత్వానికై పోరాటం సాగుతున్నదని రుజువు చేసింది.

ఇతర చైనా నాయకుల అధికారాలు, హోదాలు 'వ్యతిరేకుల ఏరివేత'పుద్యమంమూలంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చైనీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు లియూ—షావ్ చీ కార్యకలాపాలుగురించి ఇటీవల ఎక్కువప్రచారము లేకపోవడం గమనార్హం.

మే నెలలో అల్బేనియా ప్రతినిధులకు, మావో సేటుంగ్ చేసిన విందులో లియూ—షావ్ చీ— లేదు. ఏప్రిల్ లో ఆసియా రాజ్యాల పర్యటన ముగించుకుని లియూ—షావ్ చీస్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు పెకింగ్ లో ఆయనకు స్వాగతం చెప్పిన నిదర్శనంఏమీ లేదు.

చైనా ప్రభుత్వాధినేతగాలియూ—షావ్—చీ ప్రస్తుతం దేశంలో మహోధృతంగాసాగుతున్న 'పార్టీ వ్యతిరేకుల ఏరివేత' ఉద్యమంపై ఎట్టి ప్రకటన చేయక పోవడం గమనార్హం.

మావో పేరు వచ్చినప్పుడల్లా లిన్ పియావో ప్రకటన చేయక పోవడం గమనార్హం.

మావో పేరు వచ్చినప్పుడల్లా లిన్ పియావో పేరు వినిపిస్తున్నది. ఇంతకాలం లియూ—షావ్—చీ మావోతోపాటోంటు కలసి ముద్రించేవారు. ఈ ఏడాది మొదటి సారిగా ఈ సాంప్రదాయాలకు స్వస్తిచెప్పి మే దినోత్సవాలలో మావో ఫొటోను మాత్రం ప్రకటించారు.

దేశక్షేమానికి కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత అత్యవసరం

రాష్ట్రంలో ఏర్పడిన విభేదాలపై ప్రధాని వ్యాఖ్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాదు, జూలై 4:—

నేటి క్లిష్టపరిస్థితులలో కాంగ్రెస్ వాదులు అందరు తమ విభేదాలను విస్మరించి కలసి పనిచేయడం దేశానికి ఎంతైనా క్షేమకరమని ప్రధాని ఇందిరాగాంధి నేడిక్కడ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర కాంగ్రెస్ లో ఏర్పడిన విభేదాలను దృష్టిలో పెట్టుకొని ఆమె పై విధంగా అన్నారు.

కాంగ్రెస్ నాయకుల మధ్య సామరస్య సాధనకు ప్రయత్నిస్తారా అన్న ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానమిస్తూ ఆవిషయమై తాను ఆలోచించలేదని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణవార్త తనకు తెలియదని, మొదటిసారిగా తాను హైదరాబాద్ లో వింటున్నానని ఆమె పేర్కొన్నారు.

మద్రాసునుండి ఢిల్లీకిబయలుదేరివెడుతూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని కొంతసేపు ఆగారు. విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై త్వరితగతిని నిర్ణయం తీసికోవలసిందని ముఖ్యమంత్రి కోరారని, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంగురించి కూడా ఆయన తెలియజేశారని ప్రధాని ప్రకటించారు.

విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ శ్రీ పట్టంథాణుపిళ్ళై, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఇతర మంత్రులు ఘన స్వాగతం ఇచ్చారు.

కాంగ్రెస్ నాయకులమధ్య విభేదాలున్నమాట నిజమేనా అన్నప్రశ్నకు 'కొందరు సనిగట్టుకుని విభేదాలు సృష్టిస్తున్నారు'' అని సమాధానమిచ్చారు.

మైసూరు మహారాష్ట్రల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదం దురదృష్టకరమని రెండు రాష్ట్రాలు ఒక పరిష్కారానికిరావడము మంచిదని సూచించారు.

ప్రశ్న:— మైసూరు, మహారాష్ట్రలు రెండూ విదేశప్రభుత్వాలవలె పోట్లాడుకొంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి, మీ పలుకుబడి ఉపయోగించి ఈ వివాదాన్ని పరిష్కరించడం మంచిదికాదా?

ప్రధాని:— మైసూరు, మహారాష్ట్ర సరిహద్దు వివాదం తీవ్రరూపం వి జంగా దురదృష్టకరమైన విషయం. సరిహద్దు వివాదాన్ని తిరగదోడే ప్రశ్నలేదు. బెంగుళూరు ఏ. ఐ. సి. సి. సమావేశం దీనిని స్పష్టం చేసింది. అందరకు ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరం.దీనికొరకు నేను ప్రయత్నిస్తున్నాను.

ప్రశ్న:— ఆందోళన జరిగినప్పుడే ప్రభుత్వము కదలడం అలవాటని అనిపిస్తున్నది.

ప్రధాని:— ఇది నిజంకాదు. మొదటి నుంచి ప్రభుత్వం దీనిని పరిశీలిస్తున్నది. ఆందోళన ప్రారంభించకముందే పరిశీలనలో వుంది మరియూ ఆందోళనకొనసాగుతూ వుండగానే నిర్ణయం జరిగినట్లు.

ఆందోళన సమయంలోనే నిర్ణయంజరిగితే అవకాశం వున్న ఇదివరకు కావటానికి కాంగాజరిగే సంభవముంటుంది అనేదేనా కాదన్నారు.

భారతదేశంపట్ల అమెరికా వైఖరిలో ఎట్టి మార్పులేదని సోవియట్ ప్రభుత్వంకూడా ఈవిషయమై మరోమారు స్పష్టంచేస్తూ పత్రిం దని మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ స్పష్టంచేశారు.

ఆయుధాల సరఫరా నిమిత్తం రష్యా, పాకిస్తాన్ లమధ్య ఒప్పందం కుదిరినట్లు తాను భావించడంలేదని కూడా ఈ సందర్భంలో ప్రధాని వివరించారు. పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయడానికి సోవియట్ యూనియన్ అంగీకరించినట్లు వెలువడిన వార్తలను తన

(మిగతా 3 వ పేజీలో)

న్యూస్ ప్రింట్ పరిశ్రమపై లైసెన్సు నిబంధన రద్దు

కేంద్ర ప్రభుత్వనిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 4:— పేపరు—న్యూస్ ప్రింట్, చేతిపనిముట్లు పరిశ్రమంపై లైసెన్సు నిబంధన రద్దుచేయడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తున్నది. పరిశ్రమలఅభివృద్ధి క్రమబద్ధంచట్టంక్రింద ఈ రెండుపరిశ్రమలు నెలకొల్పవలచినవారు ఇకపై లైసెన్సు పొందవలసిన అవసరంలేదు. అయితే చట్టంలోని మిగిలిన నిబంధనలు ఈ రెండుపరిశ్రమలకుకూడా వర్తిస్తాయి.

పదకొండు పరిశ్రమలపై లైసెన్సు నియమాన్ని రద్దుచేస్తూ బడ్జెట్ సమావేశంలో కార్మికమంత్రి శ్రీ సంజీవయ్య ఒక ప్రకటన చేశారు.

గుంటూరుజిల్లా పోలీస్ సాంస్కృతిక ప్రదర్శనం

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్సులో **10-7-66** రా. 7 గం. కు జరుగును.

వాటర్‌బరీస్ కాంపౌండ్

ఎట్టి లేబిలు త్రాగి జలుబును దగ్గును ఎదుర్కోండి



వాటర్‌బరీస్ కాంపౌండ్ దగ్గు, జలుబు, శ్వాసనాళపు అస్వస్థతలు, ఉబ్బసపు అసౌఖ్యములను నివారించుటకు శక్తిని కలిగించును.

వార్నర్-హిందూస్థాన్ లిమిటెడ్, బొంబాయి

JWT-WH2393(R)

శుభవార్త

డాక్టర్లకు సాధ్యంగాక వదలి వేయబడిన అన్ని వ్యాధులకు చికిత్స చేయబడును

మధుమేహము రక్తపుపోటు, కుష్టు బొల్లి, కేన్సర్ క్షయ, సంతానము లేనివారు గూడ శ్రీ యోగిగారి చికిత్సవలన సంపూర్ణ ఫలమును బడయగలరు

కావలసినవారికి కాయకల్ప చికిత్స చెయబడును ఈ చికిత్స వలన దేహములో వున్న వ్యాధులు తొలగి పోవుటయేగాక నూతన యవ్వనము కలుగును. వివరములు కోరువారు. పోస్టు ఖర్చులకు ఒకరూపాయి పంప వలెను.

శ్రీ యోగాశ్రమము,
పి.ఓ. పెదవాల్తేరు, విశాఖపట్టణము

డైరెక్టర్ ఆఫీసు, గవర్నమెంటు స్టేషనరీ డిపో,
బెంగుళూరు.

విషయము : పాత టైపురైటర్లు, డూప్లికేటర్ల వేలం.

1966, జూన్ 8 వ తేదీ ప్రకటన.

ప్రజలకు తెలియబరచుటకు ఇందుమూలముగ ప్రకటించుసదేమన, వేరువేరు తయారీల మైషిలు, 92 పాత టైపురైటర్లు, 5 పాత డూప్లికేటర్లు, పాతమెటల్ కవర్లు, పాత బేస్ బోర్డులు టైపురైటర్ల పాకింగ్ సామగ్రి, టైపురైటర్లు, డూప్లికేటర్ల వివిధమైన సహిత అయిటంలు గవర్నమెంటు స్టేషనరీ డిపో, బెంగుళూరు—1 ఆవరణవద్ద 1966 జులై 19, 20, 21 తేదీలలో మూడు దినములు, ప్రతిదినం ఉ. 11—30 గం. లకు బహిరంగ వేలములో అమ్మబడును. ఇతర వివరములకు 1966 జూన్ 16 వ తేదీ మైసూరు గెజెట్ 6 వ భాగములో ప్రకటింపబడిన వివరపు ప్రకటనను చూడవచ్చును. లేదా వాటిని స్వయముగా గాని స్వంత అడ్రసున్నవాసి, 15 పైసల స్టాంపు అంటించిన 4"×10" లకు తక్కువగాని సైజుగల కవరునుపంపి పోస్టుద్వారాగాని దిగువ వంతకముదారు వద్దనుంచి లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జి ఆఫ్ గవర్నమెంట్ స్టేషనరీ డిపో, బెంగుళూరు వద్దనుంచి పొంద వచ్చును.

(సం) ఎం. ఏ. శ్రీరామ,
డైరెక్టర్.

శ్రీ పరాభవనామసంవత్సర
ఆషాఢ బహుళ తదియ
1966 జులై 5, మంగళవారం
బహుళ తదియ రా. 2—51 వరకు
శ్రవణం రా. 10—09 వరకు
వర్జ్యం ఉ: 2—35 ముదలు 4—21 వరకు

దివ్యప్రేమానుభవం

మానవప్రేమువలె దివ్యప్రేమ ఒక భావావేశంకాదు. భావావేశాలకు అతీతులమై అంతర్హృదయంద్వారా పరమాత్మతో ఏకత్వం భజించినప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధంమైన భావావేశపు పొరుగులు దానినెంతమాత్రమూ అందుకొనజాలవు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 5, మంగళవారం

ఆయుధోత్పత్తిలో స్వయం సమృద్ధి

మద్రాసు రాష్ట్రంలో తిరుచిరాపల్లియందు రు. 13 కోట్ల ఖర్చుతో నిర్మితమైన చిన్న ఆయుధాల కర్మాగారం, ఆవడియందు రు. 16కోట్ల వ్యయంతో రూపొందిన టాంకుల కర్మాగారం, — ఇవి రెండూ ఈవారం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిచే లాంఛన ప్రాయంగా ఉపక్రమింపబడి, దేశ రక్షణ కార్యక్రమంలో మనం ప్రమత్తులమై లేమనే సంగతిని నిరూపించాయి రక్షణ విషయంలో దేశం పరులపై ఆధారపడ వలసిన అవసరం లేకుండా స్వయం సంపూర్ణత సాధించాలంటే మనం చేయవలసినది ఇంకా ఎంతో ఉన్న మాట నిజం కాని, ఆ స్వయం సమృద్ధి వైపునకు పురోగమనంలో ఈ రెండు ఫ్యాక్టరీల నిర్మాణమూ ఒక ప్రధానమైన మజిలీ వంటి దనడానికి సందేహం లేదు

దేశరక్షణ ప్రయత్నాలకు పరులపై ఆధారపడడం ఎంతప్రమాద భూయిష్టమో ప్రధాని మొన్న చక్కగా అభివర్ణించి చెప్పారు దేశానికి శత్రుభయం ప్రాప్తించిన సమయంలో ఆయుధాలు వగైరాల కో[..]రులను మనం ఆశ్రయించ[..]చ్చే యెడల, ఆ సహాయం అందిచ్చినందుకు వారు ఏవేవో షరతులను పెట్టడం జరుగుతుంది ఇష్టం లేకపోతే, చేస్తూ చేస్తున్న సహాయాన్ని వారు నిలిపివేస్తారు కూడ ముడి సాధన సంపత్తితో మన నిపుణుల చేత మనం సొంతంగా తయారు చేసుకున్న ఆయుధ సామగ్రి లేక పోయేసరికి ఇది యెన్ని చిక్కులకు దారి తీస్తుందో వేరుగ వివరించ వలసిన పనిలేదు. మనం ఉపయోగించే పరాయి ఆయుధాలలో ఏ ఒక చిన్న విడిభాగం చెడిపోయినా క్రొత్తది వేసుకోడానికి వీలులేక మనపని అట్టెట్టు కావలసినదే.

అందరి యెడలా మనం మిత్ర భావంతో ఉంటున్నాము గనుక మనకు శత్రువు లెవరుంటారనీ, ఎవరు మనపై దండెత్తి వస్తారనీ ధీమాతో మొదట్లో మనం ఈ విషయాలపట్ల కొంచెం ప్రాలుమాలికతో ఉండినమాట వాస్తవం. కాని, ఏవో దుస్వార్థ చింతలతో చైనా పాకిస్తానులు మనపై అకారణ శత్రుత్వం పూని, దుష్టబుద్ధితో మన దేశంపైకి దురాక్రమణలు జరపనే జరిపాయి. ఆయుధ సహాయం కొరకు పరదేశాలపై ఆధారపడడంకూడ క్షేమకరంకాదని ఆ సందర్భాలలోనే మనం పాఠం నేర్చుకోగలిగాము. మనకు కావలసిన ఆయుధ సామగ్రిని మనమే మన దేశంలో సొంతంగా తయారు చేసుకోవాలనే ప్రయత్నం అప్పటినుంచి ముమ్మరంగా సాగింది. తిరుచిరాపల్లి, ఆవడి ఫ్యాక్టరీలు ఆ ప్రయత్నంలో రూపొందినవే.

ఇవే మన మొదటి ఆయుధకర్మాగారాలు కావనేది ఇచటగుర్తుంచుకోడం అవసరం. వీటికి ముందు కూడ, కొన్ని కర్మాగారాలు వేర్వేరు ప్రాంతాలలో నిర్మాణమై పనిచేస్తున్నాయి. వీటికి తరువాత కూడా మరికొన్నిప్రాంతాలలో ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు వెలయనున్న మాట నిశ్చయం. అయితే, ఈ ఫ్యాక్టరీలను నిర్మించి పని చేయించడంలో నూటికి నూరుపాళ్లు స్వశక్తిపై ఆధారపడడానికి ఇంకా కొంతకాలం పట్టనచ్చు. ఏలనంటే, శక్తిమంతమైన క్రొత్తరకం ఆయుధ నిర్మాణానికి కావలసిన యంత్రాలు, యంత్ర జ్ఞానవేత్తలు ఒక్కసారిగా మనదేశంలో ఇట్టే పుట్టుకొని రావడం అసంభవం. కాని, ఎంత త్వరలో ఈలోపాన్ని మనం కూడ దీసుకు రాగలుగుతా మనేదే మన దీక్షా దక్షతలకు పరీక్ష.

తిరుచిరాపల్లి, ఆవడి ఫ్యాక్టరీలు మన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలకు చక్కని నిదర్శనాలుగా పేర్కొనబడుతున్నవి. శక్తిమంతములైన ప్రత్యామ్నాయ ఆయుధ పరికరాలను తయారుచేయడంలో మనవారు నానాటికీ ఘనమైనప్రజ్ఞాతిశయం చాటుకోగలుగుతున్నారు. ఇది చాల సంతోషించ దగిన విషయం. తిరుచిరాపల్లి ఫ్యాక్టరీ పూర్తిగా భారతీయ సాంకేతిక నిపుణులు యోజన చేసి నిర్మించినదే. ఆధునిక యుద్ధ తంత్రంలో అత్యంత ప్రాముఖ్యం వహించే టాంకుల నిర్మాణం నేడు పట్టుదలతో సాధించగలిగాము స్వయంసమృద్ధి సాధన ఆవశ్యకతనుపూర్తిగా గుర్తించాముగనుక అచిరకాలంలోనే అన్ని ఆయుధ సామగ్రివిశేషాలను మనమే తయారు చేసుకోగల ఉత్తమ స్థాయికి చేరుకొంటా మనడానికి సందేహం లేదు

మైసూరు, మహారాష్ట్ర సరిహద్దు వివాదం

చర్చలకు మైసూరు ప్రభుత్వ సంసిద్ధత

న్యూఢిల్లీ, జులై 4— మైసూర్ మహారాష్ట్రల మధ్యగలవివాదాల పరిష్కారానికి మహారాష్ట్రతో చర్చలు జరపడానికి మైసూర్ నేడు తన సంసిద్ధతను వెల్లడిచేసింది బతే మూడవపక్షం ఏకసభ్య కమిషన్‌వంటిది ఏదైనా ఒక నిర్ణయంపై ఒత్తిడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తే దానివలన అసంతృప్తి ఏర్పడు తుందన్నది

ఈవిషయమై పరస్పర చర్చలకు మహారాష్ట్ర ఇష్టపడటం లేదని మైసూర్ ప్రభుత్వ కరపత్రం పేర్కొన్నది.

10 పేజీలుగల ఈకరపత్రంలో పరస్పర అవగాహన, చర్చల ఫలితంగా కుదిరిన ఒప్పందం మైత్రిని పెంపొందిస్తుందని మూడవపక్షం నిర్ణయం అసంతృప్తిని కలిగిస్తుందని తెలిపింది

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంక్రింద సరిహద్దులసమస్యను పరిష్కరించడం ఇది వరలో జరిగినదనీ, ఒక రాష్ట్రానికి ఇది అంగీకారం కాని మూలంగా దీనిని వ్యతిరేకించడం తగదని మైసూర్ ప్రభుత్వం పేర్కొంది మహారాష్ట్ర 1074 గ్రామాలు, సుమారు 10 లక్షలమంది ప్రజలు తన రాష్ట్రానికి బదిలీకావాలని కోరుతున్నట్లు ఆ పత్రం పేర్కొంది.

వాల్కాట్ డాంజీలపై చార్జిషీటు దాఖలు

మద్రాసు, జులై 4:— అంతర్జాతీయ దొంగరవాణా నేరస్థులు డేనియల్ వాల్కాట్, జీన్‌క్లాడ్ డాంజీలపై నగరపోలీసు శాఖ, జైలునుంచి పరారీకి ప్రయత్నించినందుకు ఒకేరకమైన ఆరోపణలుచేస్తూ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. జూన్ 24న మద్రాసు సెంట్రల్‌జైలు నుంచి పరారీకి వీరుచేసినప్రయత్నం పాఠకులకు తెలిసినదే. 30 అంగుళాల యినుపకమ్మీని, ఒక చిన్న రంపాన్ని కోర్టులో ఫైలుచేశారు.

మద్రాసులో అరెస్టయిన మితవాద కమ్యూనిస్టుల విడుదల

మద్రాసు, జులై 4:—ప్రధాని రాక సందర్భంలో ఈ నెల 3, 4 తేదీలలో నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేసిన మితవాద కమ్యూనిస్టుపార్టీ మద్రాసు శాఖసభ్యులు కొందరు అరెస్టుచేయబడ్డారు. వీరందరినీ ఈ రోజు విడుదలచేశారు. మద్రాసు సిటీ పోలీసువారు 325 మంది మితవాద కమ్యూనిస్టులపైన నమోదుచేసిన కేసులు ఉపసంహరించుకొన్నట్లు చీఫ్‌ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుకు తెలియచేశారు. కేసులు పెట్టబడినవారిలో వారిలో శ్రీ ఏ. యస్. కే. అయ్యర్ కూడా వున్నారు. వీరు ప్రశాంతతకు భంగంకలిగించే అవకాశాలు లేవనేకారణంతో కేసులు ఉపసంహరింపబడ్డాయి.

విమానాశ్రయంవద్ద అవరోధం కల్పించడానికి, ప్రధాని దర్శనంకోసం వేచివున్న ప్రజలకు అంతరాయం కల్పించడానికి ప్రయత్నించి ఎనిమిదిమంది మితవాద కమ్యూనిస్టులను మరి యితరులు ఎనిమిదిమందికిపైగా సైదాపేట బెంచి మేజిస్ట్రేటు ఒక్కొక్కరికి పది హేను రూపాయలు జరిమానా లేక ఒకవారం కటినశిక్ష విధించారు.

టిబెట్ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకుల పరివేత ఉద్యమం వ్యాప్తి

హాంగ్‌కాంగ్, జులై 4— చైనాలో పార్టీ వ్యతిరేకుల పరివేత ఉద్యమం టిబెట్ ప్రాంతానికి కూడా వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. విద్రోహుల పరివేత కార్యక్రమం ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో మరొక నేరు సుంది జానిసలు విముక్తి పొందారని న్యూ చైనా వార్తాసంస్థ పేర్కొన్నది.

టిబెట్ అంతటా విద్రోహుల ఊడిచి పెట్టే కార్యక్రమం మహోత్సాహ వాతావరణంలో అమలు జరుగుతున్నట్లు న్యూచైనా వార్తాసంస్థ వివరించింది టిబెట్ గ్రామ సీమలలో అనేక చోట్ల కొత్తగా కమ్యూనిస్టు శాఖలు నెలకొన్నాయి. ఇదివరకు పార్టీశాఖలు లేని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.

టిబెట్‌లోని యువజనులు అందరు నిరక్షరాస్యతను పోగొట్టుకోవడమేగాక, — మావో—సె—టుంగ్ గ్రంథాలను కూడా శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారట. మావో భావాలను గ్రంథాలలో చదవడమేకాక వీరు నిత్య జీవితంలో ఆచరణకు కూడా కృషి చేస్తున్నారట.

ఖంపా తిరుగుబాటుదార్లను అణచివేసిన తరువాత అనేక బౌద్ధారామాలను కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులుగా మార్చివేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులయిన శ్రీ కె. ఆర్. శ్రీనివాసఅయ్యంగార్

గంటకు 5000 మైళ్లు వెళ్లే సూపర్ జెట్ విమానాలు

హాంగ్‌కాంగ్, జులై 4— బ్రిటన్, అమెరికా, సోవియెట్ రష్యాలు, గంటకు 5000 మైళ్ళు వెళ్లే సూపర్‌జెట్ విమానాలు కనిపెట్టడంకోసం పరిశోధనలు చేస్తున్నాయి ఈ విమానం అట్లాంటిక్ సముద్రాన్ని ముప్పావుగంటలో దాటుతుంది—అని బి ఓ ఏ సి అధ్యక్షుడు సర్‌గిల్బర్ట్ చెప్పాడు

బ్రిటిషు ప్రభుత్వానికి చెందిన విమాన సంస్థ వారు, బ్రిటను చైనాలమధ్య విమానాల సర్వీసు ప్రారంభించేందుకు సంప్రదింపులుజరిపినట్లుకూడా ఈయన తెలియచేశారు

రచయిత శ్రీ బాల గంగాధర తిలక్ మృతి

తణుకు, జులై 4:— వర్తమాన తెలుగు కథారచయిత,కవి,నాటకకర్త, శ్రీ దేవరకొండ బాలగంగాధరతిలక్ జులై 1వ తేదీ ఉదయం యిక్కడ వారి స్వగృహములో గుండెజబ్బువల్ల మృతిచెందారు.

శ్రీ బాలగంగాధరతిలక్ చిన్నతనంనుండీ సాంప్రదాయసిద్ధమైన వృత్త, ఛందోరీతుల కవితారచనచేసి, రమ్యమైన రచనలను వెలయించారు. తరువాత అభ్యుదయ రచయితలలో ప్రముఖుడుగా గణనకెక్కి అనేక పోకడలలో గేయాలను, పద్యాలను, వ్యంగ్యార్థపూరితమైన 'పారడీ'లను రచించి, ఆధునాతన కవితా కిరీటానికి తురాయి అయినారు.

శ్రీ బాలగంగాధరతిలక్‌కు, భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తెవున్నారు. ఆయన వయస్సు 46.

రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ, జులై 4:— పశ్చిమ నేపాల్‌లో యిటీవల భూకంపంవల్ల మరణించిన వ్యక్తులకు రాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్, నేపాల్ రాజుకు ఒక సందేశాన్ని పంపుతూ సంతాపాన్ని తెలియచేస్తూ, "ఈ నష్టానికి నేను ఎంతో విచారిస్తున్నాను ఈ ప్రమాదంలో చనిపోయినవారికి, నష్టపడిన ఆస్తికి కూడా తన సానుభూతిని తెలియచేస్తున్నాను' అన్నారు.

వాగ్దానం నెరవేర్చలేని ప్రధాని

మద్రాసు, జులై 4.— తాను ఇదివరలో వచ్చినప్పుడు తమిళభాష నేర్చుకొంటానని చేసిన వాగ్దానం నెరవేర్చుకోలేక పోయినట్లు శ్రీమతి ఇందిరాగాంధి నిన్నటిదినంబహిరంగసభలో అంగీకరించారు.

'నేను తమిళం నేర్చుకొంటానని వాగ్దానం చేసినమాట నిజం. కాని మాట నిలుపుకోలేక పోయాను—అన్నారామె.

ప్రధాని ఉపన్యసిస్తుండగా, తర్జుమా చేస్తున్న శ్రీ అలగేశన్ కొంచెం ఆగారు. తర్జుమా అయిపోయిందని ప్రధానితిరిగిమ ఉపన్యాసం ప్రారంభించారు. శ్రీ అలగేశన్ అడ్డువచ్చి తర్జుమా ఇంకా కాలేదన్నారు. ప్రధాని క్షమార్పణ కోరారు — అందరు నవ్వుతుండగా. "మీ భాష తెలియకపోవడమువల్ల వచ్చే ఇబ్బందులు చూడండి. నేను మీభాష నేర్చుకొంటానని వాగ్దానం చేశానిదివరలో ... కాని అలా చెయ్యలేక పోయాను'' అన్నారామె.

ప్రతిపక్షాలతో ఎన్నికలపొత్తుకుకృషి

అతివాద కమ్యూనిస్టునాయకుడు శ్రీ రణదివే వెల్లడి

మద్రాసు, జులై 4:— రానున్న జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి ఆయా రాష్ట్రాలలోవున్న ప్రతిపక్షాలతో ఎన్నికల ఒప్పందాలను కుదుర్చుకోవలసినదిగా తమ పార్టీ శాఖలను కోరామని నేడిక్కడ జరిగిన పత్రికా సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ అతివాదవర్గం నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ బి.టి. రణదివే చెప్పారు.

శ్రీ రణదివే నేడు కేరళనుండి తిరిగిరావడంతోనే ఈ విషయంపై మాట్లాడుతూ రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టుపార్టీ, కమ్యూనిస్టు మితవాద వర్గీయులు, ముస్లింలీగ్ మున్నగు పార్టీలతో తమ అతివాద పక్షం ఎన్నికలఒప్పందాలను కుదుర్చుకోడానికి అవకాశం యిచ్చినదని చెప్పారు. కేరళ కాంగ్రెస్ [తిరుగుబాటు] మాత్రం ఏవిధంగాను ఈ ఒప్పందానికి కలిసిరాలేదని ఆయన తెలియచేశారు

పశ్చిమ బెంగాల్‌లో శ్రీ అజయ్ ముఖర్జీ నాయకత్వానగల తిరుగుబాటు కాంగ్రెస్‌తోను, దానితోపాటు యితర ప్రతిపక్షాలతోనూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి కమ్యూనిస్టు మితవాదవర్గం తగిన కృషి సలుపుతున్నదని శ్రీ రణదివే తెలియచేశారు.

పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్ మున్నగు రాష్ట్రాలలో మితవాద కమ్యూనిస్టులతో పోల్చిచూస్తే, అతివాద కమ్యూనిస్టులకే ఎక్కువ మెజారిటీ గలదనీ, ఆయా రాష్ట్రాలలో ఎక్కువ మంది అతివాద కమ్యూనిస్టు సభ్యులేవున్నారని శ్రీ రణదివే చెప్పారు మహారాష్ట్రలో మితవాదులకు ఎక్కువ మెజారిటీ వున్నప్పటికి,అక్కడ గల రైతాంగం యువతా అతివాద పక్షానికి చెందినవారేనని శ్రీ రణదివే అన్నారు. ఒక బహిరంగసభలోఇటీవల శ్రీడాంగేచేపిలుపుయిచ్చిన 'భారత్‌బంద్' గురించి శ్రీ రణదివే ప్రస్తావిస్తూ అధిక ధరలపట్ల యావద్భారతదేశం ఆందోళన జరపడం అత్యవసరమని చెప్పారు. ఈ అందోళన జయప్రదంకావడానికి అఖిల భారతంలోని అన్ని రకాల పార్టీలు సమైక్యంగా కృషిచేయాలని కూడా ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.

కేరళలోను, పశ్చిమ బెంగాల్‌లోనూ గల అనేక రాజకీయపక్షాలు సమ్మిళితమై ఆహార సమస్యపట్ల జరిపిన బంద్ ఉద్యమాన్ని జయప్రదంగావించారని ఆయన తెలియచేశారు. ఆ విధంగా అధిక ధరలను అదుపు చేయడం పట్లకూడా దేశంలోఅన్నిరకాల రాజకీయపక్షాలు ఐకమత్యంగా కృషిజరిపి జయప్రదంగావించాలని శ్రీ రణదివే కోరారు.

గతవారం ప్రధాన మంత్రి కేరళలో పర్యటించిన సందర్భంలో తమ అతివాద కమ్యూనిస్టుపార్టీ నిర్వహించిన నల్లజెండాల ప్రదర్శన జయప్రదమైందని ఆయన చెప్పారు.

శ్రీ రణదివే ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, 'మితవాద, అతివాద కమ్యూనిస్టు పార్టీలు తిరిగి కలుసుకోవడానికి ఏటువంటి అవకాశమూ, అస్కారమూలేదని చెప్పారు.

విజయవాడలో శ్రీమతి రత్నం గాత్రకచేరి

విజయవాడ, జులై 4:— నిన్నరాత్రి వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో సద్గురు సంగీతసభ ఆధ్వర్యాన శ్రీమతి టి.వి. రత్నం [మద్రాసు] కర్నాటక సంగీత కచేరీ జరిగింది. శ్రీ అలందూర్ నటరాజ అయ్యర్ వయొలిన్, శ్రీ మధురై టి. శ్రీనివాసన్, మృదంగం, శ్రీ టి. వి. దీరవిజయం కంజిర, శ్రీ పాల్ఘాట్ సుందరం ఘటం వాయించారు.

శ్రీమతి రత్నం సుస్పష్టమైన ఉచ్చారణ, మంచి కంఠస్వరంతో శ్రోతలను ఆనందింపచేశారు. పల్లవి పాడటంలో ఆమె ప్రత్యేకత చూపారు.

నల్లమందువల్ల చైనాకు ఏటా 400 టన్నుల బంగారం

లండన్, జులై 4.— చైనాకు వృష్ట అనేక మాయోపాయాలలో నల్లమందు దొంగ వ్యాపారం ఒకటి. ఇదివరలో ఇక్కడ లభించే నల్లమందులో ఎక్కువభాగంప్రజలే వినియోగించేవారు. అసలే మత్తుజాతి, అందులో నల్లమందు మత్తుతోడైతే, మరింత నిద్రమత్తులో పడతారని వాడటం మానేసి రవాణా ప్రారంభించారు.

చైనా చేసేదంతా దొంగవ్యాపారమే!ప్రపంచ దేశాలన్నిటికీ పంపుతోందిమత్తు పదార్థాన్ని. ఆధునికమైన దొంగపద్ధతులన్నీఅవలంబిస్తోంది. బియ్యం, సిమెంటుసంచుల్లోదాచి కొన్నిదేశాలకుపంపుతోంది. ఆటబొమ్మల పొట్టల్లో పెట్టి కొన్ని ప్రాంతాలకు పంపుతోంది.పాసపు గొట్టాల్లో అతికించి, కొన్ని రాజ్యాలకుఅందిస్తోంది. అలాగే బియ్యం బస్తాల్లో, ఆహార పదార్థాల డబ్బాలలో, ఉక్కు గొట్టాలలో— నల్లమందు భూతం దాక్కొని దూరతీరాలకు చేరుతోంది.

ఈ పదార్థం ద్వారా ఒక్క జపానునుంచే 170,000,000 ఎన్నులు సంపాదిస్తోంది. దీంట్లో కొంతభాగం జపాను కమ్యూనిస్టు పార్టీకి వినియోగిస్తున్నట్లు రఘాడీగా తెలుస్తోంది

చైనా నల్లమందును, స్వతంత్రదేశాలను పడగొట్టడానికే ఉపయోగిస్తున్నదా? లేకరెన్సీ సంపాదనకు వినియోగిస్తున్నదా?—ఏదిఏమైనా 'నల్లమందు' దొంగ వ్యాపారం'చైనా ముఖ్య విధానాలలో ఒకటిగా భావించాలి.

థాయ్‌లాండు ప్రజలకు కమ్యూనిజంవిహాద పున్యవ్యతిరేకభావాన్ని బలహీనపరచడానికేనైనా ఈ నల్లమందు వ్యాపారం సాగిస్తున్నదనిమత్తు పదార్థాల నివారణసంఘ సెక్రెటరీ—జనరల్ భానుమాస్ ప్రకటించాడు.

పెకింగ్‌లోని కమ్యూనిస్టుపార్టీ స్థానిక శాఖలన్నల్లమందు ఉత్పత్తి, విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యూనాన్‌రాష్ట్రం నల్లమందు పంటకు పుట్టినిల్లు. ఇక్కడకాక,కాంగ్‌సీ, క్వెయిచెల్, కాంసూ, సెంసీ, జిహాల్,సుయీయాన్ ప్రాంతాలలో ఈ పదార్థం లభిస్తుంది.

గూఢచారుల నిమిత్తం కూడా నల్లమందు ఆయుధం వాడడం కద్దు. ఇటీవల దక్షిణకొరియాలో ఒక గూఢచారివద్ద ఒక నల్లమందు పొట్లం వుంది. అతని ఖర్చులకోసం ఆ పొట్లాం ఇచ్చి పంపారట.

నల్లమందుద్వారా ఎంత మొత్తం చైనా సంపాదిస్తుందో చెప్పడం కష్టంగాని— అది చాలా పెద్ద మొత్తం అని మాత్రం చెప్పవచ్చు.

కరెన్సీ మార్కెట్ల నిపుణుడైన పిక్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ కరెన్సీ రిపోర్టులో —నల్లమందు అమ్మకంద్వారా చైనాకు ఏటా 400టన్నుల బంగారంచేరుతోందనిరాశారు.

సభలు-సమావేశాలు

విజయవాడ లయన్సు క్లబ్ 1966—67 సంవత్సర పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జులై 5, సాయంత్రం 6—30 గంటలకు కృష్ణాజిల్లా, రైసులండ్ ఆయిల్ మిల్లర్ల సంఘం హాలులో జరుగుతుంది. డిప్యూటీ డిస్ట్రిక్టు గవర్నరుగా ఎన్నికైన శ్రీ కసుపూర్తి సీతారామన్ ప్రమాణాలను స్వీకరింపచేస్తారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పిన్నమనేని నరసింహారావు ప్రధాన అతిథిగా పాల్గొంటారు.

కేరళలో జాతీయప్రజాస్వామ్య శక్తులతో మూడవ పక్షం

ఏర్పరచడం అవసరమని జనసంఘం అధ్యక్షుని సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) కాలికట్, జులై 4:— కేరళ రాష్ట్రాన్ని ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుండి విముక్తి చేయడానికి జాతీయ ప్రజాస్వామ్య శక్తులతో మూడవపక్షాన్ని ఏర్పాటుచేయడం ఒక్కటే మార్గమని జనసంఘం అధ్యక్షుడు శ్రీ బాలరాజ్‌మధోక్ నిన్న యిక్కడ సూచించారు.

విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ కాంగ్రెస్ తన అవకాశవాదవిధానాల ఫలితంగా ముస్లింలీగు పునరుద్ధరణకు దోహదంచేసిందని విమర్శించారు. కేరళలో ప్రజాస్వామిక శక్తుల సమైక్యతకై కృషిచేయగలమని క్రైస్తవచర్చి నాయకులు తనకు హామీయిచ్చినట్లు ప్రధాని ఇందిరాగాంధిచేసిన ప్రకటనను ప్రస్తావించి చర్చినాయకులతో ఇందిరాగాంధి చర్చలు సాగించడం ప్రధానియొక్క, కాంగ్రెస్‌పార్టీయొక్క కులతత్వ దోరణిని సూచిస్తున్నదని ఆరోపించారు.

అతివాద కమ్యూనిస్టులు, ముస్లింలీగుల మధ్య ఒప్పందంగురించి ప్రస్తావించి, చైనా పాకిస్తాన్‌ల సన్నిహిత సంబంధాలకు ఇది ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యపు రోజులలో కూడా ముస్లింలీగుకు కమ్యూనిస్టుపార్టీ సహాయం చేసిందని, పంజాబ్‌లో ముస్లింలీగ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా కమ్యూనిస్టులు నిర్వహించారని విమర్శించారు.

దేశం మూడవపక్షం అవతరణను ప్రస్తావించి స్వతంత్రపార్టీతో ఎన్నికల సర్దుబాటుకు జనసంఘం సంసిద్ధంగా వున్నదని ప్రకటించారు. స్వతంత్రపార్టీ కొందరు పలుకుబడిగలవ్యక్తుల మురాతప్ప మరేమీకాదని, వాస్తవానికి రాజాజీ ఆపార్టీ ప్రధాన ప్రతినిధికూడా కాదని అన్నారు. పార్లమెంటులోను, బయట స్వతంత్రపార్టీ జనసంఘం విధానాలనే అనుసరిస్తున్నదని ఆయన అన్నారు.

కేరళను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణను ప్రస్తావించి ఆర్థిక కారణాల ప్రాతిపదికపైనే వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టులను నెలకొల్పాలన్నది తమ పార్టీఆశయమని శ్రీ మధోక్ అన్నారు.

ప్రధాని సందర్శనకు శాసనసభ సమావేశం వాయిదా

హైదరాబాద్, జులై 4— మద్రాసు నుండి ఢిల్లీకి వెడుతూ మార్గ మధ్యలోని బేగంపేట విమానాశ్రయంలో కొంతసేపువిశ్రాంతి తీసుకున్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని శాసనసభ్యులు సందర్శించే నిమిత్తం స్పీకర్ శ్రీ బి వి సుబ్బారెడ్డి నేడు అసెంబ్లీ సమావేశాలను సాయంత్రం 3 గంటలకు వాయిదా వేశారు

నేటి సాయంత్రమే సభ సమావేశమవుతుందని వార్తాపత్రికలు ప్రచురించినట్లు, శ్రీ వా[..]గోపాలకృష్ణయ్య పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు జులై 1న తేదీన, స్పీకర్ శాసనసభ సమావేశాన్ని నేటి ఉదయం 8½ గంటలకు వాయిదా వేశారు పై వార్తను పత్రికలకు ఎవరు యిచ్చినదీ ఆయన తెలుసుకోకోరారు ఇది సభాహక్కుల క్రిందకువస్తుందని, తాను ఈ వార్తను పత్రికలకు యివ్వలేదని స్పీకర్ చెప్పారు

సాయంత్రంవేళ సమావేశమవడం తమకు వీలుగావుండదని శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు [కమ్యూనిస్టు] అన్నారు. శ్రీ పి రాజగోపాల్‌నాయుడు[స్వతంత్ర] తిరిగి సమావేశం జరగరాదని అన్నారు. నేటి ఉదయం శాసనసభ సమావేశం అయినప్పుడు ముఖ్యమంత్రి, పలువురు యితర మంత్రులు సభకు హాజరు కాలేదు. ఇద్దరు మంత్రులు మాత్రమే హాజరయ్యారు.

పొగాకు పరిశ్రమకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం

న్యూఢిల్లీ, జులై 4:— ఎంప్లాయిస్ ప్రావిడెంట్‌ఫండ్ ఆక్టు ప్రకారంలభించే ప్రావిడెంటు ఫండు సౌకర్యాలు జూన్ 31వ తేదీ నుంచి పొగాకు వ్యాపారానికి కూడాఅనువర్తిస్తాయని ఇక్కడ అధికార ప్రకటనవేయబడింది. దీని ఫలితంగా 143 ఫ్యాక్టరీలలోపని చేసే 7,500వర్కర్లకు అప్పనిసరిగా ప్రావిడెంట్‌ఫండ్ సౌకర్యాలు సంక్రమిస్తాయి.

లండన్, జులై 4:— లండన్ ... నిన్న వియత్నాంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ వేలాది ప్రజలు ప్రదర్శన జరిపారు. సుమారు రెండువేలమంది కమ్యూనిస్టు అభిమానులు. లిబరల్ పార్టీవారు ప్రదర్శనలలో పాల్గొన్నారు.

శ్రీ నందా 68 వ జన్మదినోత్సవం

ప్రధాని ప్రభృతుల అభినందన

న్యూఢిల్లీ, జులై 4:— కేంద్రహోం మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా68 వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి కేబినెట్, డిప్యూటీ మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్, పార్లమెంటు సభ్యులు నేడిక్కడ శ్రీ నందాను కలుసుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్త డైరెక్టర్

న్యూఢిల్లీ, జులై 4:— భారత వ్యవసాయ పరిశోధనాసంస్థ డైరెక్టరుగా డాక్టర్ యం.యస్.స్వామినాథన్ నేడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. భారత వ్యవసాయపరిశోధనామండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నియమింపబడిన డాక్టర్ ఏ. బి. జోషి స్థానే శ్రీ స్వామినాథన్ నియమింపబడ్డారు.

గ్రహబలం

6—7—66 బుధవారం

పునర్వసు కార్తె ప్రవేశం ఈ కార్తెలో ఖండవృష్టి సానుకూలమగు వర్షములుండవు ఉత్తర దిశ విమానయానములకు ఉదయం సాయంత్రం కూడా మంచిదికాదు

ఉదయం: ప్రయత్నాలు,ప్రయాణాలు అనుకూలించవు స్థల చలనాది మార్పులకు చేయు యోచనలు శ్రేయస్కరంకావు సాయంత్రం వ్యాపార సంబంధమైన పనులకు అనుకూలం సంఘకార్యాలకు సభలకు సమావేశాలకు సమయంకాదు

మేషం: విద్యలలో వివాదాల్లో జయమును, పాటివారిలో గౌరవమును, బంధు ప్రీతియును, వృత్తి వ్యాపార మూలక ధనలాభమును, మొదలగు శుభములు సమకూరుతవి

వృషభం: ఏపనికైనా ప్రయత్నానికైనా [...] కాలం మంచిది వృ[...]వ్యాపారాలలో శ్రమకు తగ్గ ప్రయోజనం పొందుతారు. భూ, గృహ వసతులనుండి ధనాదాయం లభిస్తుంది క్రొత్తవారితో పరిచయం ప్రయోజనకరమైన ప్రసంగం జరుగును

మిథునం: కొంచెం శ్రమతో వ్యావహారిక ఆర్థిక సంబంధమైన తొందరలను సర్దుబాటుచేసుకొనకలుగుతారు ప్రయాణమూలక కార్యసిద్ధి, గౌరవ, ధన లాభములు సమకూరుతవి వృత్తి మార్గమునందు కొలది అనుకూలాలు లభిస్తుంది

కర్కాటకం: ఇష్టకార్యసిద్ధి, మిత్రసహాయం, ధనలాభం, వ్యాపార వ్యవహారాల్లో ప్రోత్సాహం, ప్రయోజనం సమకూరుతవి. తోటివారికి చెప్పుకోతగిన మేలుచేయకలుగుతారు.

సింహం: తలచిన పనులు సఫలమవుతవి. శ్రమకు ఖర్చుకు తగ్గ ఉపయోగం కనిపిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జయము లాభము సమకూరుతవి.

కన్య: వ్యాపార వ్యవహారాల్లో మీ దక్షతరాణించి జయము లాభము సమకూరుతవి. అధికారులు అనుకూలిస్తారు: అవసరములకు తగిన ధనసహాయం లభిస్తుంది. కుటుంబ విషయాలలో శుభములు కూడివచ్చి సుఖ సంతోషాలు లభిస్తవి.

తుల: సాయంకాలానికి పరిస్థితులు అనుకూలంగా కలసివస్తవి. మీ ఆలోచనలకు మ[..] అవసరములకు కావలసిన ధనం లభి[..] ప్రయోజనకరమైన పనులు ప్రయాణాలు సాగుతవి. ఫలితం బాగుంటుంది.

వృశ్చికం: సంబంధంలేకపోయినా సహవాస దోషాన నిందలు మీపైకి వస్తవి. తొందర పడవద్దు. వృత్తివ్యాపార ధనాదాయమార్గాలతో మీ ప్రయత్నం అనుకూలించి కొంత ప్రయోజనం సమకూరుతుంది.

ధనుస్సు: ఇతరులతో సంబంధంగల వ్యవహారాలను ధన సంబంధమైన విషయాలను సాధ్యమైనంత తొందరలో చక్కబెట్టుకొనటం మంచిది. ఉదయాన వున్న అనుకూలత సాయంకాలానికి నిలువకపోవచ్చు.

మకరం: ముఖ్యమైన పనులను ప్రయత్నాలను రేపటికి వాయిదా వేసుకొనటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకుతగ్గ ప్రయోజనం లభిస్తుంది. అప్రయత్న ధనలాభం సమకూరి మనసుకు స్వస్థత చిక్కుతుంది.

కుంభం: వృత్తి మార్గాలలో లభించిన అవకాశం వినియోగించుకొని తృప్తిపడటం మంచిది. అత్యాశకు పోతే అసలుకేమోసం కలుగవచ్చు

మీనం: అన్ని వ్యవహారాలు క్రమంగా దారికి వస్తవి. శ్రమకు ఖర్చుకు తగ్గ ఉపయోగం కనుపిస్తుంది. వృత్తి వ్యాపారాదులందుసు తలవని తలంపుగా మేలు జరుగుతుంది.



అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచడం తగదట

బక్షీసూచన

శ్రీనగర్, జూలై 3 :— షేక్ అబ్దుల్లాను కాని, మరొకరిని కాని విచారణ జరపకుండా నిర్బంధంలో అట్టే పెట్టి ఉంచడం ఏమాత్రం ఉచితమైన పని కాదని కాశ్మీర్ మాజీ ప్రధాని శ్రీ బక్షీ ఘులాం మహమ్మద్ నేడిక్కడ అన్నారు.

శ్రీ బక్షీ ఒక పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ, "షేక్ అబ్దుల్లాను ఎంతకాలం నిర్బంధంలో అట్టిపెట్టి ఉంచదలచారో నిర్ణయించవలసినది ప్రభుత్వమేనని అన్నారు.

ఋషీకేశ్ వద్ద బస్సు ప్రమాదంలో 12 మంది మృతి

ఋషికేశ్, జూలై 3 :— ఇక్కడికి 80 మైళ్ళ దూరంలో జోషిమఠ్ వెళ్ళే బస్సు ఒకటి నిన్న ప్రమాదవశాత్తూ గుంటలో కూలిపోయిన సందర్భంగా మరణించిన వారి సంఖ్య 12 కు పెరిగినట్లు ఇక్కడ అందిన సమాచారాన్నిబట్టి తెలియవచ్చింది. మరణించిన వారిలో డ్రైవరు, కండక్టరు బద్రీనాథ్ వెళ్ళే కొందరు యాత్రికులు ఉన్నారు.

ప్రమాదంలో గాయపడిన 30 మంది ఋషికేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బియ్యం లూటీ

కలకత్తా, జూలై 3:— మిడ్నపూర్ జిల్లాలో సంక్రాయిల్ అనే ప్రాంతంవద్ద 12 మంది స్త్రీలు ఒక బండిని ఆటకాయించి 16 మణుగుల బియ్యం ఎత్తుకుపోయారు.

పోలీసులు ఈ సందర్భంలో ఒక స్త్రీని అరెస్టు చేసి కొంతబియ్యం స్వాధీనపరుచుకొన్నారు.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా జంపకానాలు, దుప్పట్లు, ఎర్రింసిలు వగైరాలకు అనుభవంగల కమీషన్ ఏజంట్లు కావలెను. వివరములకు

శ్రీ వల్లి టెక్స్టైల్స్, ధవాని.

ప్రకటన

వైశ్య హాస్టలు, హైదరాబాదు

హైదరాబాద్, కాచిగూడ వైశ్యహాస్టలులో అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తు పెట్టిన విద్యార్థులకు యిందుమూలముగ తెలియపరచునదేమనగా అడ్మిషనుకు వారి దరఖాస్తుల విచారించుటకు దిగువ తెలిపిన ప్రకారం ఇంటర్వ్యూలు జరుగును.

1. పాత విద్యార్థులకు 10 ... ఉ. 10 గం. కు.
2. కొత్త విద్యార్థులకు 17—7—66 ఆదివారం ఉ. 10 గం. కు.

—అందువల్ల విద్యార్థులు తమ మార్కుల మెమోరాండ, లేదా కాలేజీఫీజుటు, లేదా బోనఫైడ్ సర్టిఫికెట్లతో పై తేదీలలోను వేళలలోను హాజరు కావలెను. పై వాటిలో ఏదీకూడ చూపకుండ ఇంటర్వ్యూకువచ్చిన వారి దరఖాస్తులు పరిశీలింపబడవు.

వి. బాలయ్య, సెక్రటరి.

టెండరు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్—28.

దిగువ అంశములకు విడివిడిగా సీలు వేసిన టెండర్లు దిగువ సంతకందారుచే 20—7—66 సా. 4 గం. వరకు మోటార్స్ ఎరెక్షనుకు, సామగ్రి సప్లయికి కోరబడుతున్నవి. టెండర్లు అదేరోజు తెరవబడును.

1. V—GROOVED PULLEYS

[ఏ] 8½" మరియు 21½" ఔటర్ డయామీటరు, 6 గ్రూప్స్ 'సి' సెక్షన్, సాలిడ్‌పుల్లీస్ — సుమారు 30.

[బి] 9½" మరియు 24½" ఔటర్ డయామీటరు 8 గ్రూప్స్ 'సి' సెక్షను సాలిడ్‌పుల్లీస్—సుమారు 65.

[సి] 8½" మరియు 30½" ఔటర్ డయామీటరు 8 గ్రూప్స్ 'సి' సెక్షన్ సాలిడ్‌పుల్లీస్—సుమారు 10.

2. V—BELTS

సి—112 మరియు సి—120 సైజు అన్ని సైజులు సుమారు 800.

3. మోటార్స్ ఎరెక్షన్.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధప్రదేశములలో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎరెక్షను — కాంక్రీటు ఫౌండేషన్స్ తప్ప మెటీరియల్స్ కలుపుకొని సుమారు—100.

టెండరు స్పెసిఫికేషనులు, సప్లయి సంబంధించిన జనరల్ కండిషన్సు రు 1 —చెల్లించి ఆఫీసువేళలలో, 15—7—66 వరకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రొసెసింగ్ ఎక్కువపర్చునుంచి పొందవచ్చును. స్పెసిఫికేషన్ సప్లయి, జనరల్ కండిషన్సు పోస్టుద్వారా కావలసినచో దరఖాస్తుతో తగినంత పోస్టల్‌స్టాంపులు జతపరిచి, సకాలంలో పోస్టులో డెలివరీ అయేట్లు ముందుగా పంపవలెను.

(సం) కె. విజయభాస్కర రెడ్డి, ప్రెసిడెంటు.

కాశ్మీర్ విషయంలో ఇండియాపై ఎడాపెడా ఒత్తిడికి అవకాశం

పాకిస్తాన్‌కు రష్యా, అమెరికాల మద్దతు క్లిష్టపరిస్థితికి దారితీసే సూచన

న్యూఢిల్లీ, జూలై ... :— చైనా, పాకిస్తాన్‌లు ఇండియాను ఇదివరలో రెండు పర్యాయాలు యుద్ధంలోకి దింపినంతటి క్లిష్ట పరిస్థితిని ఇండియా ఎదుర్కొనవలసిన సమయ మాసన్నమవుతున్నదని ఇక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాశ్మీర్ విషయంలో రష్యా, అమెరికాలు రెండూ ఇండియాపై ఒత్తిడిగొని రావచ్చునను అభిప్రాయమే పైవిధంగా విశ్వసించడానికిగల కారణంగా పేర్కొంటున్నారు.

మాటకు రుచించినా, రుచించక పోయినా, రావల్పిండిలో కాశ్మీర్‌పై ఒప్పందానికి రావడానికి ఇండియా విముఖత్వంచూపుతున్నదని విషయంపై పాకిస్తానీలు దాదాపుమిగతాప్రపంచ మంతటినీ నమ్మించడంలో కృతకృత్యులైనారు. ఇదివరలోకంటె మాస్కో ఆ మేరకు అత్యంత నిశ్చయనిస్తున్నట్టు చూపడానికి సాక్ష్యాధారాలు పెరుగుతున్నవి.

ఈ సందర్భంలో ఈ విలేఖరి, అల్జీర్సులో గత మేనెలలో భగ్నమైన ఆఫ్రో-ఏషియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంలో తాను ఒక ప్రముఖ ఆసియా నాయకునితో జరిపిన సంభాషణ సందర్భంలో ఆయన 'మీరు ఏమి చేసినప్పటికీ, అయూబ్‌ఖాన్ వాదాన్ని బాగాచెలామణిచేసుకున్నందున ప్రపంచం ఆయనచెప్పేదే విశ్వసిస్తుంది.'' అని అన్నారు.

''ఆయన వాదనలు విషయాన్ననుసరించి వున్నాయి. ఆయన విదేశాంగ విధానం అంతర్జాతీయ అవసరాలు గుర్తించినందున అస్థిరమైనదిగా వుంటుంది.''

ఈ విషయంపై సవాలు చేయగా, ఆసియారాజకీయవేత్త, ''కాశ్మీర్‌లో ప్రపంచానికి విసుగెత్తిపోయింది. మీరు ఏదో విధంగా పాకిస్తానీలతో సమాధానం కుదుర్చుకోవలసి వుంటుంది'' అని లేచి వెళ్ళిపోయారు.

రష్యన్‌లు అదే విధంగా యోచిస్తున్నట్టు కన్పిస్తున్నారు. పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించే ప్రతిపాదనను గూర్చిన వార్తపై వారు బహిరంగంగా ఏమీ చెప్పడం లేదు. కాశ్మీర్‌పై భద్రతా సంఘంలో కొత్తగా చర్చ అవకాశంపై కూడా వారు మౌనంగా ఉన్నారు.

రావల్పిండికి మాస్కో ఆయుధ సహాయ అవకాశాలపై న్యూఢిల్లీలోని చీకాకు, బాధ్యతగల నాయకులు తమ మనసులో ఎంత ఆవేదన పడుతున్నదీ అవగాహన చేస్తుంది.

మాస్కో నుంచి అధికంగా సహాయం కోరుతున్నట్లు శ్రీ అయూబ్ పేర్కొన్నారు. చైనావారు తనకు ఇప్పటికే చేసిన సహాయం కంటె మించి ఇక చేయలేరని ఆయన ఇప్పటికే గుర్తించి వుంటారు. అందుచేత మాస్కోలో మిత్రుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభించారు.

పాకిస్తానీలను తమ వైపు తిప్పుకునేందుకు రష్యన్‌లు కొత్త మార్గంతొక్కటంలోనే ప్రమాదమున్నది. అయితే, సర్వత్రా విశ్వసించే విధంగాగాక పాకిస్తానీలు తమ రక్షణ ఒప్పందాలనుంచి బయటికి వచ్చి వేయాలనే విషయంలో రష్యా పట్టుదలవహించడంలేదు. పాకిస్తానీలు ఆగ్నేయాసియా సంధిసంస్థలో వుండటంవలన పాశ్చాత్య మైత్రిలోని బలహీనత, లోటుపాట్లు విషయం రష్యాకుపూర్తిగా అవగాహన అవుతాయి.

మాస్కో మధ్యవర్తిత్వం వహించనారంభిస్తే ప్రజలు ఆశ్చర్యపడవలసినదనిలేదు. వారు యిప్పుడు అలాంటి పనితలపెట్టే విధంగా వున్నట్లు కన్పిస్తున్నది.

అమెరికా విధానాల విషయంలోఆయూబ్‌కు సంతృప్తి కలుగజేయాని అమెరికన్‌లు ఎంతగా భావిస్తున్నారో అంతగానూ రష్యన్‌లు అయూబ్‌ను చైనా పలుకుబడిలోనికిపోకుండా తప్పించాలని కోరుతున్నారు. కాగా ఉపఖండంలో కాశ్మీర్‌పై ఉభయుల మధ్యసమాధానంకుదిర్చి శాంతి సాధించే రష్యన్ ప్రయత్నాలనుఅమెరికా బలపరచవచ్చునని మిత్రరాజ్య సమితివర్గాలనుంచి వస్తున్న వార్తలనుబట్టి ద్యోతకమవుతున్నది. కాగా కాశ్మీర్‌పై ఏదో విధమైన రాజకీయ ఒప్పందానికి ఇండియా వచ్చి తీరాలని అమెరికా, రష్యా రెండు దేశాలనుంచి వత్తిడి కలుగుతుంది.

ఇందిరాగాంధి వ్యాఖ్య

(1 వ పేజీ తరువాయి)

దృష్టికి తీసుకునిరాగా ప్రధాని పైవిధంగా అన్నారు.

తన రష్యా పర్యటన ప్రస్తావించి అమెరికా సందర్శించకముందే సోవియెట్ ప్రభుత్వం ఆహ్వానించిందని ప్రధాని అన్నారు.మాస్కో వెడుతూ దారిలో కయిరో, బ్రియోనీలను దర్శించి నాసర్, టిటోలతో సంభాషణలు సాగించగలనని వెల్లడిచేశారు.

అయితే తన సంభాషణలు కేవలం 'దౌత్య మర్యాదకు'' సంబంధించినవి తప్ప, టిటో, నాసర్‌లతో 'శిఖరాగ్ర సభ' అంటూ ఏదీలేదని కూడా ప్రధాని విశదం చేశారు.

ప్రధానమంత్రిపదవిని స్వీకరించిన పిమ్మట తటస్థరాజ్యాలు అన్నీ ఒకసారి సమావేశం కావడం మంచిదని ప్రెసిడెంట్ టిటో సూచనచేసినమాట నిజమేనని ప్రధాని అంగీకరించారు.

త్రైరాజ్య శిఖరాగ్ర సభకు ఇండొనేషియా హాజరు కాగలదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ 'అసలు శిఖరాగ్ర సభ' అంటూ ఏదీలేదని స్పష్టంచేశారు.

శ్రీ నందా రాక

హైదరాబాద్, జూలై 4 :— ఢిల్లీనుండి త్రివేండ్రం వెడుతూ కేంద్ర హోంమంత్రి శ్రీ నందా 5 వ తేది మంగళవారం రాత్రి ఇక్కడకు వస్తున్నారు.

మళయాళంపై ప్రధాని ఆసక్తి

ఎర్నాకుళం, జూలై 3 :—ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి కేరళలో మూడురోజుల పర్యటన సందర్భంగా మళయాళం పదాలు నేర్చుకోడానికి ఎంతో ఉత్సాహపడ్డారు.

తోగడ రెండు దశాబ్దాల పాటు పాఠశాలోపాధ్యాయునిగా పనిచేసిన కేరళ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. సి. అబ్రహాం ప్రధానికి మళయాళ పదాలను నేర్పారు.

ప్రధాని, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునితో కారులో వెళుతూ 'మాల' [పుష్పహారం] 'వెళ్ళం' [మంచినీరు], 'ఆంకుట్టి' [బాలుడు] 'పెంకుట్టి' [బాలిక] అనే మళయాళ పదాలను నేర్చుకున్నారు.

కొత్త బస్సుమార్గాలకు విజయవాడ ఆర్.టి.ఒ. ప్రతిపాదనలు

పరిశీలనలోనున్నట్టు అసెంబ్లీలో మంత్రి శ్రీ గురుమూర్తి ప్రకటన

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 4:— ఇరవై రెండు బస్సులతో పదమూడు కొత్తమార్గాలకు పక్కా పర్మిట్లు మంజూరుచేయడానికి విజయవాడ ఆర్. టి. ఒ. ప్రతిపాదనలు ప్రకటించినట్టు నేటి సాయంకాలం అసెంబ్లీలో రవాణా శాఖమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి తెలియజేశారు.

''విజయవాడలోను, ఇతర పరిసరప్రాంతాలలోను కొత్త సిటీబస్సు మార్గాలను ఏర్పాటు చేయవలసిన అవసరం కలదు'' అని శ్రీ ఎం. లక్ష్మణస్వామి [కమ్యూ—మితవాదపక్షం] ప్రభుత్వదృష్టికి తీసుకువస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి సమాధానమిస్తూ, ఆ ప్రతిపాదనలు కృష్ణాజిల్లా ఆర్. టి. ఎ. పరిశీలనక్కై [పెండింగులో] వేచియున్నవనీ, నిర్ణయం త్వరలో జరుగుతుందనుకుంటున్నాననీ తెలియజేశారు.

పాఠ్యగ్రంథాలు

ఎనిమిదవ స్టాండర్డు పాఠ్యగ్రంథాలు [సమన్వయ పాఠ్యప్రణాళిక] జూలై 20 వ తేదీకి మార్కెట్‌లోకి రాగలవని అనుకుంటున్నామని విద్యామంత్రి శ్రీ బలరామిరెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ శ్రీ ఎ. పి. వజ్రవేలు చెట్టి, శ్రీ పి. సత్యనారాయణ ప్రవేశపెట్టిన తీర్మానాలకు సమాధానమిస్తూ తెలియజేశారు.

తక్కావి ఋణాలు

(1 వ పేజీ తరువాయి)

సందర్భంలో బేగంపేట విమానాశ్రయం వద్ద ఆమెను కలుసుకోడాన్ని గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కేరళకు బియ్యం సరఫరా విషయంలో ప్రధానమంత్రి ఆందోళనను వ్యక్తం చేశారని అన్నారు.

కేరళకు బియ్యం

''కేరళకు 250 వేల టన్నుల బియ్యం సరఫరా చేయగలమని మనం వాగ్దానం చేశాం,ఈనెలలోమనం 40వేలటన్నుల బియ్యం కేరళకు పంపుతున్నాము. విత్తనాలతో సహా మధ్యప్రదేశ్‌కు ఇప్పటికే 202 వేలటన్నులు సరఫరా చేశాము. ఈనాడు మన గిడ్డంగులలో 218 వేల టన్నుల బియ్యం, 18 వేల టన్నుల గోధుమలు ఇతర ఆహార ధాన్యాలు ఉన్నాయి'' అని వివరించారు ముఖ్యమంత్రి.

ఆహార ధాన్యాలకు గడ్డునెలలుగా ఉండే ఈ కొద్ది మాసాలలోను పరిస్థితినిఎదుర్కొనడంలో ప్రభుత్వంతో సహకరించవలసినదిగా ఆయన ప్రతిపక్షం వారికి విజ్ఞప్తిచేశారు.

''మితవాద కమ్యూనిస్టులు ఒక 'బంద్' సాగించడానికి సన్నాహాలుచేస్తున్నట్టు నాకు తెలిసింది. ఇది నిజంకాదని నేను ఆశిస్తున్నాను. ఇది నిజంకాకుండా ఉంటే నేను సంతోషిస్తాను. 'బంద్'లు 'ఆందోళనలు' సాగించడం వల్ల ప్రజలకు ఎట్టి ప్రయోజనము కలుగదు. కాగా, వాటివలన ప్రజలకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి'' అని హెచ్చరించారు శ్రీ బ్రహ్మానందరెడ్డి.

శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు: కష్టాలు తొలగించడానికే 'బంద్' విషయం యోచించడం జరిగింది.

ముఖ్యమంత్రి : అలాగా! కానీ నామటుకు నేను ఎంత ఆలోచించినా దీనివలన కలిగే ప్రయోజనం ఏమిటో కనిపించడంలేదు.

ఆహార పంపిణీ విషయంలో ప్రభుత్వానికి మంచిసలహాలు ఇవ్వడానికి మారుగా, ఈ రకమైన ఆందోళనలు సాగించడానికి పూనుకొనవలసిన మితవాద కమ్యూనిస్టులను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. "వారు మంచి సలహా ఇస్తే ప్రభుత్వం తప్పక దానిని స్వీకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాకాక 'బంద్' ప్రారంభించినట్లయితే దానివలన సంభవించే పరిణామాలన్నిటికీ అది ప్రారంభించినవారే పూర్తి బాధ్యత వహించవలసిఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

''ప్రభుత్వంద్వారా కాని, మరొకవిధంగా కాని ప్రజలకు తాము చేసిన సేవనుగురించి రాజకీయ పార్టీలు ప్రజలవద్దకు వెళ్లి చెప్పుకుని ఎన్నికల సమయంలో ప్రజల వోట్లు అభ్యర్థించవచ్చు. కానీ 'బంద్'లు గర్హించదగ్గవి. వీటివలన అనవసరమగు కష్టనష్టాలు ఉత్పన్నం కాగలవు'' అన్నారు ముఖ్యమంత్రి.తమ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవలసినదిగా మితవాద కమ్యూనిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

గాదరాడ గ్రామంలో అగ్నిప్రమాదం

100 పూరిళ్లు దగ్ధం

రాజమండ్రి, జూలై 4 :— కోరుకొండ పంచాయతీ సమితిలోని గాదరాడ గ్రామంలో నిన్న సంభవించిన అగ్నిప్రమాదం ఫలితంగా 100 పూరిళ్లు దగ్ధమైపోయాయి. ఫైర్ ఆఫీసర్ శ్రీ వి. వి. రమణమూర్తి, రాజమండ్రి అగ్నిమాపకదళం సహాయంతో గ్రామానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం అందలేదు.

రాజమండ్రిలో నిన్నరాత్రి ఒక ఫొటో స్టూడియోలో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండువేల రూపాయల విలువగల వస్తుసామగ్రి తగులబడిపోయింది.

రహీం ఫుట్‌బాల్ లీగ్ పోటీలు

హైదరాబాద్, జూలై 4 —జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న రహీమ్ ఫుట్‌బాల్ లీగ్ పోటీలలో హైదరాబాద్ పెలికాన్స్ జట్టు నేడు 5—0 గోలులతో దక్కన్ డైనమోస్ జట్టును ఓడించి తన స్థానాన్ని [illegible] కట్టుదిట్టం చేసుకున్నది.

గోషామహల్‌వద్ద పోలీసుస్టేడియమ్‌లో జరిగిన పోటీలో హైదరాబాద్ స్పోర్టింగ్ జట్టు ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్ జట్టును ఒకే ఒక గోలుతో ఓడించి పూర్తి పాయింట్లు సంపాదించుకున్నది.

బాస్కెట్‌బాల్ పోటీలు

తొమ్మిదవ జయసింహ స్మారక బాస్కెట్ బాల్ పోటీలు హైదరాబాద్ వై. ఎమ్. సి. ఎ. గ్రౌండ్స్‌లో జూలై 14 వ తేదీనుంచి జరుగుతాయి.

ముఖ్యమంత్రి ప్రకటన

(1వ పేజి తరువాయి)

చతుర్థ ప్రణాళిక ముసాయిదాలో విద్యుచ్ఛక్తి క్రింద రాష్ట్ర ప్రభుత్వం రు. 200 కోట్లు కేటాయించిందని శ్రీవాసుదేవరావు, శ్రీ కోదాటి రాజమల్లు గార్లకు ముఖ్యమంత్రి తెలియజేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కేటాయించిన రు. 35 కోట్లు ఈ మొత్తంలో చేరవు. వీటిల్లో ఏమాత్రం తగ్గించడం సాధ్యం కాదు కాబట్టే — వీటిని యథావిధంగా ప్లానింగ్ కమిషన్ అనుమతించాలని రాష్ట్రం కేంద్రానికి స్పష్టం చేసిందని కూడా ఆయన వెల్లడించారు.

రు. 7 కోట్ల అదనపు ఖర్చు

రూపాయి విలువ తగ్గింపు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అదనంగా 7 కోట్లు ఖర్చు చేయవలసివస్తుందని, ఈఅదనపు ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్ర ఆహార మంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి విశదీకరించారు.

శ్రీ వావిలాల : అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించకపోయిన పక్షంలో ప్రాజెక్టులను ఆపివేస్తామని కేంద్ర ఆహార మంత్రి అన్నారు. ఏ ప్రకటన సరియైనది?

తన ప్రకటనే సముచితమైనదని భావించవలసి వుంటుందని ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు.

చతుర్థ ప్రణాళికలో విద్యుచ్ఛక్తి క్రింద రు. 200 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ మద్రాసు,మైసూరుల స్థాయిని ఆంధ్రప్రదేశ్ అందుకోజాల దన్న విషయాన్ని ముఖ్యమంత్రి అంగీకరించారు.

కామరాజ్ నాయకత్వం: ప్రధాని ప్రశంస

మద్రాసు, జూలై 4:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేటి సాయంత్రం ఇక్కడ మెరీనా బీచ్‌లో ఏర్పాటైన బహిరంగసభలో ప్రసంగిస్తూ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్‌ను శ్లాఘించారు.

''మద్రాసు పుత్రరత్నాలలో ఒకరైన శ్రీ కామరాజ్ ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉండి, దానిని నడుపుతూ ఉండడం మన అదృష్టం. ఆయన నిరాడంబర వ్యక్తి. గొప్ప ఆదర్శవాది. ప్రజా జీవితంతో ఆయనకు నిత్యం సన్నిహిత సంబంధం ఉన్నది. అభ్యుదయ భావాలుకల శ్రీ కామరాజ్ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ దేశానికి, ప్రజలకు ఇతోధికంగా సేవచేయగలదని నా దృఢ విశ్వాసం'' అన్నారు ప్రధాన మంత్రి.

అసెంబ్లీ సమావేశ సమయంపై పత్రికలలో తప్పువార్త ప్రచురణ

పరిశీలించగలనని స్పీకర్ ప్రకటన

హైదరాబాద్, జూలై 4 :— శాసనసభ నేటి ఉదయం సమావేశం కావలసిఉండదని పేర్కొంటూ పత్రికలలో వార్తలు ప్రచురించబడిన విషయాన్ని గురించి తాను పరిశీలించగలనని స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెనువెంటనే శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య [ఇండిపెండెంట్] నేటి సాయంత్రం తిరిగి ఈ విషయాన్ని తన దృష్టికి తేగా, దానిపై నోటీసు ఇవ్వవలసి సభ్యుడిని ఆయన కోరారు. శ్రీ వావిలాల అసెంబ్లీలో నేటి ఉదయం ఈ విషయాన్ని లేవనెత్తి, ఇది సభాహక్కుల క్రిందికి వచ్చే విషయమని పేర్కొన్నారు.

శ్రీ ఎస్. వెంకటస్వామి [అతివాద కమ్యూనిస్టు] ప్రసంగిస్తూ నేటి ఉదయం సభ వాయిదా పడగానే శాసనసభ్యులు అనేకమంది ఎమ్. ఎల్. ఎ. క్వార్టర్స్‌కు తిరిగి వెళ్లడానికి గాను బయట వేచిఉన్న బస్సులవద్దకు వెళ్లారని, అయితే కండక్టర్లు బేగంపేట విమానాశ్రయానికి తప్ప, క్వార్టర్స్‌కు ప్రస్తుతం తిరిగి వెళ్లడంలేదని చెప్పారని తెలియజేశారు. [సభ్యులను అసెంబ్లీకి తీసుకురావడానికి, తిరిగి వారిని క్వార్టర్స్‌కు గొనిపోవడానికి ఆర్. టి. సి. బస్సులను ఏర్పాటుచేయడం పరిపాటి].

ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు గైకొనగలనని స్పీకర్ అన్నారు.

శ్రీ వంక సత్యనారాయణ [కమ్యూనిస్టు] : మంత్రులే ఆదేశాలు ఇచ్చారు. దీనికిగాను కండక్టర్‌లనుమాత్రం దయచేసి తొలగించకండి—పిచ్చుకమీద బ్రహ్మాస్త్ర ప్రయోగంలా ఉంటుంది.

శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు : పాపం, కండక్టర్లమీదమాత్రం చర్య గైకొనకండి. దీనికి బాధ్యత అంతా ముఖ్యమంత్రిగారిదే.

ముఖ్యమంత్రి : నేను ఏ పాపం ఎరుగను.

శ్రీ పిల్లలమర్రి : అయితే సభ వాయిదా పడుతుందని, తాము విమానాశ్రయానికి వెళ్లవలసివస్తుందని కండక్టర్‌లకు ముందే ఎలా తెలుస్తుంది? వారికి ఎవరు ఉత్తర్వులు జారీచేశారు.

ముఖ్యమంత్రి : కండక్టర్‌లు బహుశా పత్రికా వార్తలను శ్రద్ధగా చూస్తూ ఉండవచ్చు [నవ్వులు].

శ్రీ ఆర్. వెంకటస్వామి : సభ్యులను తిరిగి ఎమ్. ఎల్. ఎ. క్వార్టర్స్‌కు తీసుకు వెళ్లడానికి నిరాకరించిన కండక్టర్‌లు ఒక అధికారి అనుమతి కావాలని చెప్పారు. తర్వాత వారు అనుమతి గైకొని, మమ్మల్ని క్వార్టర్స్‌కు తీసుకు వెళ్లారు. పాపం, ఈ విషయంలో కండక్టర్లను శిక్షించకండి.

స్పీకర్ : పేదవారంటే మీ అందరికీ ఎంతో సానుభూతి [నవ్వులు].

శ్రీ ఎ. సర్వేశ్వరరావు [కమ్యూనిస్టు] : ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి ఈరోజున బేగంపేట విమానాశ్రయానికి వచ్చినందువల్ల శాసనసభ వాయిదా వేశారని, అయితే జూలై 7, 10 తేదీల మధ్య కేంద్రమంత్రులు ముగ్గురు హైదరాబాద్ లో మకాం వేయబోతున్నారు కనుక, శాసనసభ ప్రస్తుతం అనేక ముఖ్యవిషయాలు చర్చిస్తున్న ఈ సమయంలో చాలామంది సభ్యుల దృష్టి వారివైపునుండవచ్చునని, కాబట్టి సదరు మంత్రులను హైదరాబాద్ దయచేయవద్దని, లేదా సభ్యులను వారివద్దకు వెళ్లవద్దని 'ఆదేశాలు' ఇవ్వాలని సూచించారు [నవ్వులు].

స్పీకర్ : మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని సూచించారు. అయితే ఈ విషయంలో నేను చేయగలిగింది మాత్రం ఏమీలేదు. కాంగ్రెసు సభ్యులే దీన్ని గురించి ఆలోచించాలి [తిరిగి నవ్వులు].

'ఆచరణకు సాధ్యం కాని ప్రతిపాదన'

అఖిలపక్షప్రభుత్వం ఏర్పరచాలన్న రంగా సూచనపై ప్రధాని వ్యాఖ్య

మద్రాసు, జూలై 4:— అన్ని పార్టీలతో కలసి జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న ఆచార్యరంగా సూచన ఆచరణసాధ్యం కాని కార్యక్రమంపైన విధానాలపై సరికాని అభిప్రాయం లేనివారు కలసి ప్రభుత్వాన్ని నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రధాని నేడిక్కడ అన్నారు.

ధరల పెరుగుదల నిరోధాన్ని పరిశీలించే నిమిత్తం కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం కుదరనప్పుడు నిభిన్న దృక్పథం, ఆశయాలు కల పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎలాసాధ్యమని ప్రశ్నించారు.

ఇందిరాగాంధి బయలుదేరివెళ్ళడానికిముందు విలేఖరులతో మాట్లాడుతూ పైవిధంగా అన్నారు.

మద్రాసు, కేరళ రాష్ట్రాలలో తన పర్యటన పట్ల సంతృప్తిని ప్రకటించారు. ప్రజలు ప్రతిచోట తనపట్ల అపూర్వాభిమానాలను ప్రకటించినందుకు కృతజ్ఞత వెలిబుచ్చారు.

ప్రధాని వెళ్లిపోయిన అనంతరం నేరొక విమానంలో రక్షణమంత్రి శ్రీ చవాన్, రక్షణ పరికరాలమంత్రి శ్రీ ఖాముస్ బయలుదేరి వెళ్లారు.





సంగ్రహ ప్రకటనలు

కావలెను

ప్లాస్టిక్, సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, బటన్లు కావలెను. కాంట్రాక్టుకు వ్రాయుండి.
INDIA BUTTON COMPANY,
BARA BAZAR, CALCUTTA-7.

టైపిస్టు అప్రెంటిస్, పెట్రోలుపంపులు, మిల్లులు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు దిక్కార్డుతో తెలుపుడు 25 పైసలు పంపుడు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతి వైద్యశాస్త్రము తెలుగు భాషయందే తపాలు ద్వారా నేర్చుకొని డాక్టరు అవండి. భారతదేశమందు హోమియోపతిని తెలుగుయందు బోధించు విద్యాలయము వైద్య శాల. వివరములు ఉచితము. డైరెక్టర్,
కర్నాటక హోమియోపతి కాలేజి
(రిజిస్టర్డ్) పి. బి. బ్యాగ్ నం.—4
శ్రీరామపురం, బెంగుళూరు—21.

ఔషధములు

హరసింహ లేహ్యం

మేహము, వీర్యనష్టము, నిస్సత్తువ నివారించి వీర్యవృద్ధి, బలము కలిగించును. 20 తు. డబ్బి రు. 4—00. రోజూ పుష్టి లేహ్యం— జీర్ణం, మలబద్ధం హరించి చక్కగా కాల విరోచనము మగును. 15 తు. రు. 1—50
పి. వి. వి. అండ్ కో, పెరిదేపి, నెల్లూరుజిల్లా.
బ్రాంచి : గౌరీశంకరపురం, గుడివాడ.

EDUCATIONAL

సివిల్ ఇంజనీరింగ్ కాలేజి
పిఠాపురం.
రిజిస్ట్రర్డు — స్థాపితము 1953
పోస్టు బాక్సు నం.—33.

కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చే బి. ఇ. డిగ్రీకి సమానముగా రికగ్నయిజ్ కాబడిన ఏ.ఎం.ఐ.ఇ. పరీక్షలకు శిక్షణనిచ్చెడు కోర్సులు కలవు. హయ్యర్ సెకండరీ పాసు అయినవారికి పి.యు.సి. చదివినవారికి బి.ఎస్.సి. (1st Year) L.C.E.,L.M.E., ప్యాసు అయిన వారికి బి.ఏ., బి.ఎస్.సి. చదివినవారికి ప్రత్యేక కోర్సులు కలవు. ఏ.ఎం.ఐ.ఇ.పరీక్ష అద్భుత ఫలితములు. ఎడ్మిషన్లు జరుగుచున్నవి. ప్రాస్పెక్టస్సు, అప్లికేషనుకొరకు ప్రిన్సిపాలుగారికి రు. 1—50 పైసలు ఎం. ఓ. పంపవలెను.

ESTD : 1956. PHONE : 727
విజయా ఇంజనీరింగ్ కాలేజి
స్టేషన్ రోడ్డు : : గుంటూరు
A.M.I.E. COURSES

బి. ఇ. డిగ్రీకి సమానమని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వములువారిచే Recognise చేయబడింది. (1) Studentship (2) Sections A, (Civil Mechanical and Electrical) (3) Section B. Civil పరీక్షలకు అనుభవజ్ఞులైన ఇంజనీర్లు మరియు లెక్చరర్లచే Apprenticeship, practical in Laboratory and Survey training లకు New regulations ప్రకారము కోచింగ్ ఇవ్వబడును.

అర్హత :

(1) S.S.L.C or Matric with Maths.
Studentship Years 1½
Section A Years 2
Section B Years 1
(2) P.U.C. or VII form do-
Studentship Years 1
Section A Years 2
Section B Years 1
(3) B.Sc. or B.Sc. 1st year -do-
Section A Years 2
Section B Years 1
(4) L.C.E, L.M.E., L.E.E.
Section A Years 1½
Section B Years 1

Note :
(1) Success guarantee
(2) Night classes
(3) Fees in easy instalments
(4) Hostel and Laboratory attached
(5) Admission from 1-7-1966.
For particulars Send Re. 1/-.
PRINCIPAL

వేలం అమ్మకం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను కు చెందిన స్క్రాపు సామగ్రి ఏ. పి. యస్. ఆర్. టి. సి. కేఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసు ఆవరణ క్రింద, సెంట్రల్ సైన్సు ల్యాబులు, ఫ్లోరులు, పడదకొండ బాడీ వారెన్సు, పాడిన యింజన్ ఆయిలు, అన్ని "వున్నవి ఉన్నట్లుగా" అనే షరతు మీద, స్క్రాపు స్ప్రింగ్ బ్లేడులు, టన్నులలో, అల్యూమినియం, స్క్రాపు టన్నులలో, ఎం. ఎస్. స్క్రాపు టన్నులలో, ఇత్తడి, అల్యూమినియం బోరింగులు, ఆయిల్ మోటారు పార్టులు, బ్రేకుడ్రమ్ములు, వీల్సు, షెమ్మలు, ఫైలు, ఎలక్ట్రికల్ పార్టులు వగైరా, భారీగాను, స్క్రాపుడ్ టెండర్లు, పనిముట్లు వగైరా అన్ని "ఉన్నవి ఉన్నట్లుగా" అనే పద్ధతిమీద 1966 జూలై 12, 13 మంగళ, బుధ వారములు ముషీరాబాద్, హైదరాబాద్, ఏ. పి. వద్దను, 1966 జూలై 15, 16 శుక్ర, శనివారములు విద్యాధరపురం, విజయవాడ ఏ. పి. వద్దను, ఉ. 9.30 గం. సా. 6 గం. మధ్య వేలంలో అమ్మబడును.
వివరములకు:
కె. మూసా అండ్ సన్స్
గవర్నమెంటు పబ్లిక్ అండ్ కెమికల్, రైల్వే ఆక్షనీర్స్, దివాన్‌దేవిడి, హైదరాబాద్—2 ఏ. పి.
Grams: AUCTIONEERS Phone: 44111

అమ్మకము

PELAPONE RICARDO

20 హా. ప. ఆయిల్ ఇంజన్ మంచి రన్నింగ్ కండిషనుతో వున్నది అమ్మబడును. వివరములకు ఫోన్ నం. 261, పి. బి. నం. 515, విజయవాడ—3.

మరణము

నా పెదతండ్రి లేటు కొల్లిపర కృష్ణయ్య గారి భార్య సుందరమ్మగారు ది. 30—6—66 గురువారమునాడు రాత్రి స్వర్గస్థురాలైనది. పెద్దకర్మ 11.7.66 సోమవారమునాడు మువ్వలో నా స్వగృహము నందు జరుపబడునుగాన బంధుమిత్రులకు తెలియపర్చడమైనది.
కొల్లిపర రామకుటుంబరావు, మువ్వ.

ఏజంట్లు కావలెను

రెల్వరు స్టాంపులకు అర్హులు సేకరించ మంచి కమిషన్‌విూద ఏజంట్లు కావలెను. రబ్బరు, కుషన్‌పాలిష్‌గల చేతిపిడితో తయారుచేసి పంపగలము. పుష్పా ఇండస్ట్రీయల్స్, విజయవాడ ఎ. పి.

కావలెను

స్వామిజి కాలేజ్ ఇండస్ట్రియల్ ట్రెయినింగు స్కూలు, మారుటేరు
పశ్చిమ గోదావరి జిల్లా.

పై స్కూలులో అడ్మిషను నిమిత్తము 10.6.66ని. ఆంధ్రపత్రికలో ప్రచురించితిమి. ప్రవేశము నిమిత్తము 1—00 మనియార్డరు పంపినవారికి 16—7—66 లోపు స్కూలుతో ప్రవేశము దొరకును. మెల విస్కృత లేదు. కుట్టుపని, ఫిట్టింగ్, నేత, 2 సం. ట్రెయినింగ్ ఆయినవారు బ్లాక్కు తోను, అప్పర్ ప్రైమరీ స్కూలుకోను ఉద్యోగమునకు అర్హులు. ఉత్తర ప్రత్యుత్తరములు లేకుండగనే పైతేదీలోపల ప్రవేశం దొరకును. ఉచిత భోజన వసతులు కలవు.
గెంజా వీరాస్వామి, ఫ్రెసిడెంట్.

శ్రీ రామా హైస్కూలు, మోతడక
గుంటూరు తాలూకా

ఈ క్రింది ఉద్యోగములకు పూర్తి అర్హతలు గల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
లెక్కల బి. ఇడి., అసిస్టెంట్ 1
సోషల్‌స్టడీస్ బి. ఇడి., అసిస్టెంట్ 1
సీనియర్ తెలుగు పండితుడు 1
జూనియర్ తెలుగు పండితుడు 1
డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ టి.టి.సి.లోవారు 1
దరఖాస్తులు ది. 10—7—66 లోపుగా సెక్రటరీగారికి పంపుచూ నకలు డి. ఇ. ఓ. గుంటూరుకు పంపవలయును.
CORRESPONDENT.

ST MARY'S HIGH SCHOOL,
Shangipalem, Phirangipuram (via) Sattenapalle (Taluk) Guntur Dist.
I B A. B.Ed.—Maths Asst.
II B.Sc. B.Ed.—Science Asst.
III Grade I Telugu Pandit (fully qualified)

దరఖాస్తులు మాకు 11—7—66 వ తేదీలోపు చేరవలయును. దరఖాస్తు నకలు గుంటూరు విద్యాశాఖాధికారికి పంపవలెను.
T. CHINNAPA REDDY,
Correspondent.

నోటిఫికేషన్

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు

ప్రజలకు యిందుమూలముగ తెలియపరచునదేమనగా, ప్రయివేటుగా హాజరయ్యేందుకు యూనివర్సిటీచే అనుమతింపబడిన అభ్యర్థి క్షల సంబంధించి ఎక్జామినేషన్ ఫీ 1967 మార్చి పరీక్షలనుంచి రు. 50 —ల నుంచి రు. 75 —కు పెంచబడింది.

రుసుములతో మార్పులు వగైరా జరిగిన కారణంగా దరఖాస్తు ఫారములు అల్పాంగా నన్నయికాపడంవల్ల 1967 మార్చి పరీక్షలకు కూడ్రతమే దరఖాస్తులు తీసుకోను కడపటితేదీలు దిగువ తెలిపిన ప్రకారం మార్చడవేయబడినవి.

పరీక్ష రుసుము రు. 75 — చెల్లించుటకు కడపటి తేదీ —1 సెప్టెంబరు.
లేటు ఫీ రు. 5 —లతో —2 నుంచి 10 సెప్టెంబరు.
లేటు ఫీ రు. 10—లతో — 11 నుంచి 30 సెప్టెంబరు.
లేటు ఫీ రు, 35 —లతో — 1 నుంచి 31 అక్టోబరు.

31—10—66 తరువాత దరఖాస్తులు ఏపరిస్థితులలోను అంగీకరింపబడవు. అట్టి దరఖాస్తులు ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు లేకుండా నిరాకరింపబడును.

అట్టి పరీక్షలకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం ఖరీదు రు. 1 — [ఒకరూపాయి మాత్రమే] అభ్యర్థులు వాల్తేరు పోస్టాఫీసుతో చెల్లింపబడునట్టు "వాల్తేరు, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రారు" పేరున రు. 1 —కు క్రాసుచేసిన పోస్టల్ ఆర్డరున్ను, స్వంత అడ్రసువ్రాసి స్టాంపు అంటించిన 9"×4" సైజు కవరున్ను పంపవలెను. ఫారము రిజిస్టరు పోస్టులో కావలసినవారు తగినంత స్టాంపులు అంటించినకవరు పంపవలెను. క్రాసు చేసిన పోస్టల్ ఆర్డరు తప్ప ఇతరత్రా ఏవిధముగాను సొమ్ము తీసుకొనబడదు. భారీగా ఫారములు కావలసినచో రిక్విజిషనులతో వాటి ఖరీదు ముందుగా చెల్లించవలెను.

పై రెండూ ఎంక్లోజర్లు లేకుండా పంపే రిక్విజిషనులు గమనింపబడవు.

పి. వి. వి. శేషగిరి,
రిజిస్ట్రారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం:

బి.ఏ., బి.ఎస్‌సి. పరీక్షా ఫలితాలు

విశాఖపట్నం, జూలై 4:—

ఆంధ్ర విశ్వవిద్యాలయం మార్చి — ఏప్రిల్ నెలల్లో జరిపిన బి. ఏ., బి. ఎస్‌సి. (రివైజ్‌డ్ నిబంధనలు) పరీక్షలలో ఈ క్రింది నెంబర్లుగల విద్యార్థులు ఉత్తీర్ణులైనారు:

B. A. EXAM.
Revised Regulations
AT THE END OF FIRST YEAR

Passed in whole exam: 1268 69 72 73 76 77 81 86 89 90 94 1366 07 1472 81 97 1633 35 37 39 44 57 59 68 73 77 80 81 88 90 1713 15 20 41 44-A 49 64 1802 04 43 90 81 35 97 98
2005 06 09 11 17 20 21 22 26 50 95 112 51 204 06 07 09 10 12 15 16 18 20 21 22 25 27 28 29 30 32 34 35 37 39 42 46 302 14 18 19 524 25 29 30 33 36 41 44 54 58 60 65 66 75 79 80 83 602 40 50 53 760 76 84 85 92 93 94 97 98 995.
3017 43 49 101 03 06 16 49 51 57 61 66 313 16 31 43 69 85 419 26 32 44 93 95 99 507 11 75 89 685 87 90 92 97 700 07 18 19 27 31 885 90 97 966 69 73.
4029 33 35 40 42 47 48 56 60 79 189 281 341 43 46 47 54 55 67 73 83 84 91 94 400 13 15 35 74 75 78 85 504 658 68 73 82 746 55 71 72 77 78 80 851 73 77 79 83 92 97 912 72 81 88 96 99.
5001 04 57 62 68 74 75 76 77 162 68 72 76 78 79 222 53 62 342 59 411 15 19 29 31 61 89 93 614 17 22 65 70 79 98 724 42 84 85 94 801 02 03 12.

Passed in Part I: 1321 37 66 80 409 15 19 51 72 74 75 76 85 572 77 645 723 47 55 57 58 59 65 98 877 99 903 99.
2007 10 16 27 29 43 53 55 68 87 90 99 2128 42 231 38 306 07 90 562 70 73 74 99 601 21 49 54 717 21 23 82 897 965 91.
3007 12 63 91 146 47 48 54 56 56 64 298 305 26 38 47 73 428 84 504 05 06 28 29 87 88 91 93 96 99 620 27 99 728 32 49 921 54 80 58.
4027 176 340 66 72 81 90 447 63 66 67 72 84 547 677 693 741 43 44 639 64 65 66 74 76 900 10 42 67 77 85 86 89 92.
5061 70 105 50 336 57 414 28 62 473 91 518-A 39 634 66 71 73 83 85 783 90 804.

Passed in Part I English: 1231 67 323 41 47 51 52 69 70 81 82 425 26 27 28 46 78 80 82 88 89 90 96 501 73 78 658 708 10 17 21 24 29 45 56 71 73 74 94 819 20 22 23 26 52 55 64 74 904 09 10 12 13 14 16 21 22 23 24 31 32 59 62 63 96.
2030 40 41 51 57 70 71 74 76 77 85 91 101 30 31 33 37 39 48 51-A 74 208 23 50 51 52 64 65 67 300 09 10 15 22 24 95 97 98 99 400 11 13 26 31 556 67 89 605 10 13 14 19 27 29 37 48 55 56 58 95 96 97 716 75 819 78 80 900 07 03 09.
3025 27 37 44 47 50 59 79 92 107 21 34 35 63 65 68 207 08 11 22 314 17 40 52 77 99 400 04 07 27 34 35 36 40 42 50 66 91 520 47 80 97 93 612 14 26 30 31 709 16 21 22 54 817 19 942.
4036 49 70 97 98 101 93 96 97 268 69 71 358 93 99 403 20 43 49 53 58 60 64 90 92 97 507 08 09 10 11 30 31 33 81 84 85 89 632 703 05 07 08 09 17 22 24 36 42 45 50 54 56 81 850 81 904 05 06 13 39 43 45 46 66 70 90 91.
5000 02 03 05 19 20 23 24 25 55 67 108 20 45 95 230 41 55 63 67 68 70 346 410 503 10 17 18 23 24 25 27 75 633 69 72 74 34 99 700 11 13 35 39 95 827 and 30.

Passed in Part I Second Language: 1262 63 64 65 70 74 75 80 82 84 87 93 95 96 97 98 99 303 04 20 29 31 37 38 39 45 54 61 62 63 65 77 78 408 13 18 42 43 566 70 75 81 83 86 636 38 40 46 47 48 49 50 51 53 54 55 56 60 63 65 67 70 71 75 82 83 84 86 87 96 98 703 06 07 11 14 16 22 52 53 60 68 77 99 876 82 88 95 907 97.
2000 01 02 13 15 25 73 96 109 11 15 16 17 27 36 38 43 47 205 17 44 45 47 48 79 87 91 92 401 02 03 04 12 22 23 24 27 95 96 97 501 03 04 10 11 13 20 21 22 23 35 42 46 47 50 51 57 61 63 64 78 81 612 15 39 47 704 07 08 13 15 20 22 74 800 83 980 83 87 88 96.
3003 08 11 13 14 15 19 21 23 26 28 29 31 32 36 52 54 55 56 61 62 66 70 71 72 73 88 100 05 33 50 53 58 60 216 17 310 70 91 92 93 95 408 22 25 29 45 65 36 87 89 98 501 08 09 10 72 84 90 92 94 95 91 705 33 50 55 65 815 83 904 35 55 57 60 61 63 64 68 74 75 82.
4030 32 45 46 59 61 64 67 76 77 78 78-A 87 99 200 05 338 42 44 51 53 56 59 61 64 65 69 80 89 92 401 17 18 24 29 32 33 34 41 44 52 55 69 76 83 85 93 98 501 02 90 634 39 44 46 53 55 57 59 60 63 65 69 70 73 74 78 86 90 92 96 98 701 19 37 33 840 47 54 57 61 80 94 96 911 14 15 47 48 69 78 75 84 87 98.
5053 58 63 84 118 47 51 52 56 58 59 63 65 66 67 74 77 83 93 213 20 23 27 50 52 56 57 58 60 71 06 09 389 464 66 75 80 81 88 504 05 06 07 46 98 601 02 05 06 10 15 16 27 61 62 63 64 68 77 78 82 87 731 86 98 805.

Passed in Part II: 1262 63 64 65 67 70 74 80 88 91 95 96 99 231 61 63 65 431 584 640 42 47 49 54 58 60 61 63 67 70 71 74 75 83 84 86 87 92 94 96 97 98 703 08 10 11 16 17 21 22 36 43 69 85 95 99 803 52 926.
2045 85 86 91 93 131 51-A 205 08 23 312 495 96 501 11 13 21 22 23 35 42 43 46 51 55 56 61 64 67 78 82 617 24 47 774 81 83 800 992 96.
3019 25 28 29 31 32 51 53 59 66 102 317 40 33 92 423 24 25 91 501 10 71 80 624 26 91 703 04 05 16 17 47 883 957 63 64 68 74 81.
4032 37 41 43 44 45 49 51 62 194 342 48 51 53 58 61 65 69 80 93 401 03 04 32 33 43 59 61 83 591 661 37 727 843 46 50 55 95 911 15 73 87.
5000 02 53 55 58 63 67 81-A 112 45 63 66 67 74 77 82 217 25 30 36 43 45 52 58 343 46 410 81 87 94 542 43 97 98 99 601 05 15 74 77 82 86-A 735 43 44 86 95 96 97 805.

Passed in Mathematics 1st Course: 2981 3350 3484 87 4638 4803 39 4966 5149 5433 5554 5733.
Passed in Mathematics IInd Course: 1636 38 2980 81 3545.
Passed in History: 1237 97 98 301 04 05 20 24 27 33 55 62 70 408 09 21 22 23 24 32 34 35 36 43 45 73 74 75 82 96 573 650 51 56 78 82 93 725 47 54 56 57 59 60 65 83 855 63 66 82 87 91 99 903 13 19 22 24 29 60.
2015 28 39 41 53 56 74 92 111 18 28 33 34 37 38 45 244 45 48 66 76 77 79 95 307 17 406 17 19 22 29 516 40 47 63 73 88 601 19 21 30 33 34 35 38 39 41 42 49 54 98 702 82 808 15 75 97 991.
3002 03 05 07 08 09 11 12 13 26 27 30 39 44 106 46 47 53 54 63 206 07 18 30 34 35 98 326 38 53 54 57 70 91 95 99 400 01 30 31 34 45 46 49 96 504 47 49 50 84 85 86 87 90 93 94 95 96 99 623 27 30 88 722 28 32 33 37 48 49 50 812 15 22 23 24 904 21 40 42 43 45 61 84 87.
4007 30 31 36 39 52 59 66 69 76 78 176 92 200 06 73 338 40 44 60 63 64 66 72 81 89 90 92 96 419 38 41 44 47 49 58 60 63 85 96 501 10 31 88 89 600 39 52 57 65 67 69 73 86 88 90 93 94 705 06 07 08 13 14 26 31 37 38 82 54 81 804 06 67 64 65 66 74
75 76 84 900 04 05 14 47 71 86 89.
5024 25 70 108 15 93 97 214 27 47 50 60 68 98 414 21 28 75 80 88 96 503 05 07 14 15 16 30 32 34 46 47 50 607 16 30 47 64 66 67 68 72 85 87 89 90 95 96 700 45 88 804.

Passed in Economics: 1235 37 38 75 78 82 84 301 02 03 05 28 56 57 85 407 17 26 570 72 75 85 632 43 48 50 51 64 65 707 45 50 54 65 71 73 74 83 86 87 88 91 874 76 82 87 88 93 907 12 20 67 96 97 99.
2000 02 07 10 13 16 73 75 115 34 36 307 36 405 07 08 97 98 502 03 04 10 12 605 06 15 19 20 22 30 31 35 55 812 16 21 22 73 90 91 92 93 94 904 05 06 11 12 14 82 84 86 90.
3018 21 23 50 54 56 61 63 77 88 95 121 32 46 47 48 56 63 219 93 314 49 54 405 13 15 88 546 72 82 612 13 15 16 23 59 88 96 710 15 20 49 811 12 13 921 61.
4027 31-A 36 39 64 97 172 85 345 98 434 38 41 47 55 547 75 84 83 94 95 96 98 632 35 37 44 62 69 74 76 80 728 32 41 81 803 16 39 40 81 967 69 70 77 83 84.
5107 13 51 56 58 93 206 27 336 88 90 91 414 21 28 71 80 82 85 96 503 05 06 07 11 30 71 72 73 606 23 24 31 32 739 83 88 89 91 92 93 98 830.

Passed in Politics: 1228 29 36 75 87 97 324 38 40 47 55 56 58 60 427 28 32 42 48 73 75 76 82 870 74 678 82 714 24 25 28 29 45 46 47 50 55 57 58 67 73 74 76 77 78 79 86 87 89 820 65 74 99 912 14 59 60 61 97.
2007 30 35 41 48 87 90 92 128 30 33 36 41 46 50 244 76 77 79 96 300 03 11 34 85 407 08 09 10 18 20 97 98 503 14 08 10 20 47 50 57 90 601 04 15 31 41 93 99 709 14 15 17 19 75 82 903 11 15 83 84 91.
3003 07 12 15 21 24 27 30 37 62 65 70 77 95 104 06 07 31 34 36 55 208 300 05 10 14 51 53 99 400 06 13 22 30 34 36 37 40 98 504 13 620 27 59 86 710 22 23 54 827 904 45.
4027 30 50 52 59 61 64 68 70 76 78 176 85 204 07 08 398 99 434 60 71 85 503 11 76 90 91 92 99 637 96 709 11 16 17 18 25 26 28 31 32 34 37 48 49 50 54 854 57 64 65 74 975 89 91.
5003 24 61 113 56 59 255 60 65 336 57 436 38 41 42 509 11 12 17 18 32 37 38 41 47 48 50 73 610 23 29 33 35 36 47 68 72 87 733 41 83 87 90 91 98 804 27.

Passed in Philosophy: 1366 67 586 704 2109 415 816 4399 424 910 5265
Passed in Psychology: 1366 2024 27 28 29 411 581 4408 4412
Passed in Sociology: 1367 437 2144 412 15 590 638 39 700 09 3225 323 4363 64 405 08 12 5119 5647
Passed in Social Work: 1714 2315 916 3050 52 54 55 56 57 61 62 63 65 70 73 5263
Passed in Geography: 1589 705 06 1707
Passed in Music: 2807 5745 5830
Passed in Home Science: 2807
Passed in Household Management Nil.
Passed in Painting and Sculpture: Nil.
Passed in Part II Telugu: 1362 2322 3115 326 56 431 33 35 45 505 06 08 12 87 88 90 91 92 93 94 95 96 97 98 99 600 943 75 4046 196 200 78 372 423 94 97 741 45 49 875 76 4914
Passed in Part II Sanskrit: 4366 only.
Passed in Part II Hindi: 2055 3234 338 528 29 750 55 982 84 4381 501 02 5546
Passed in Part II Urdu: 2649 4205
Passed in Part II English: 2027 55 417 570 654 903 3036 44 45 47 233 446 591 987 4396 5070

To be announced later: 1263 319 22 26 30 89 90 91 92 93 94 95 96 97 410 11 12 20 33 38 39 40 41 50 79 83 86 87 93 98 641 52 62 66 69 76 85 89 91 700 01 02 04 09 12 18 19 37 40 42 48 51 66 82 96 97 800 01 40 41 42 44 45 46 47 48 49 51 53 54 56 57 58 59 60 61 83 84 86 90 94 906 30 93.
2003 04 08 13 18 19 23 38 46 47 49 52 54 94 100 110 19 22 23 24 25 26 29 49 211 13 14 24 26 33 36 40 41 78 80 81 82 83 84 85 86 87 88 90 91 92 93 301 05 13 20 23 494 99 500 05 06 07 09 14 15 17 18 19 26 27 28 31 34 37 38 39 45 48 49 52 53 59 68 69 72 73 76 77 86 91 600 03 07 16 18 23 36 46 52 59 762 63 64 65 66 67 68 70 71 72 73 77 78 79 80 86 87 88 89 90 91 95 96 99 801 02 03 04 05 06 11 14 986 94
3020 22 34 35 58 78 93 96 98 109 14 17 59 294 95 96 97 301 03 04 07 09 11 12 15 16 19 20 21 22 24 27 28 29 30 32 33 34 35 36 37 39 41 42 44 45 48 71 72 78 80 82 86 89 90 94 97 414 20 21 47 48 78 85 94 500 17 18 22 73 74 77 79 81 83 604 17 18 22 33 84 89 93 94 98 701 02 06 08 11 12 13 14 24 26 29 30 34 35 36 38 40 41 51 52 374 75 76 77 78 79 80 81 82 84 87 88 89 91 92 94 95 96 98 99 900 01 02 03 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 36 38 39 41 59 65 72 76 77 78 83 86
4028 53 55 58 75 137 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 58 59 60 61 62 63 64 65 66 67 68 69 71 74 86 87 90 202 336 37 39 49 50 52 68 70 71 74 75 77 78 79 82 85 86 87 88 95 97 406 11 14 31 36 39 40 42 46 48 50 51 56 57 70 73 77 79 80 81 82 87 95 500 06 43 44 45 48 49 50 51 53 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 93 97 631 40 43 45 49 51 54 64 66 71 79 81 83 84 35 99 700 02 04 39 40 47 70 73 74 75 76 79 838 41 42 45 49 52 56 58 59 60 62 68 71 72 90 98 99 903 13 17 19 68 79 80 83 93 94 95 97
5050 51 52 54 56 59 60 64 65 66 69 71 72 73 78 146 48 53 54 57 60 69 71 73 75 80 81 207 11 16 18 21 24 26 28 33 39 49 54 64 66 335 37 38 39 40 44 45 47 48 49 50 51 53 54 55 56 58 60 61 63 64 66 67 69 412 16 17 18 22 23 34 26 27 30 34 37 70 76 77 78 83 92 95 97 538-A 40 44 49 51 52 53 68 91 92 94 95 603 04 08 11 12 13 18 19 26 28 76 80 86 88 720 21 22 23 27 34 36 800 08 09 11 13 14 15 16 17.

Withheld: 1699 4034 974 5006 352 465.

AT THE END OF SECOND YEAR
PASSED IN PART-I

First Class: Nil.
Second Class: 2200 2482 2724 4428 4834 5041 5779.
Third Class: 1248 54 55 314 18 32 88 400 01 02 05 06 52 63 64 65 68 69 605 06 09 11 17 19 23 31 731 819 28 32 34 36 38 67 964 70 80 82 85 88 89 90 95.
2071 77 79 104 79 80 81 84 87 88 96 97 275 05 395 405 06 11 15 31 40 43 47 54 60 61 66 67 63 69 71 72 74 77 78 79 80 81 90 596 97 695 714 26 27 31 36 38 39 40 41 42 43 44 46 47 48 49 52 809 10 73
911 16 17 18 19 24 26 27 30 33 42 46 47 50 54 55 57 58 53 61 63 63 64 65 71 73 77.
3060 85 131 32 38 39 43 44 45 62 216 22 52 68 71 72 74 78 92 350 59 65 66 68 480 82 514 16 51 53 54 56 57 58 59 69 605 64 65 66 68 79 83 815 40 41 48 56 64 67 70 952 53.
4006 07 12 22 26 103 14 15 21 24 25 33 70 79 80 84 278 300 14 21 23 24 528 35 42 608 761 66 807 13 21 28 32 33 35 36 953 54 57 61 62 64.
5026 27 28 29 31 31-A 32 33 34 35 36 37 38 40 42 43 44 45 47 48 49 58 59 106 13 14 15 23 26 28 30 31 34 36 40 99 204 306 10 11 12 16 19 20 23 26 27 28 403 09 44 45 46 48 49 52 54 56 57 58 580 84 90 686 40 48 49 59 760 62 67 68 70 71 72 74 75 77 78 80 82 820 21 24.

Passed in Part I English: 1237 56 403 99 503 09 12 15 16 18 22 25 26 67 68 74 91 614 725 805 26 27 33 39 933 36 57 59 61 62 69 73 75 78 81 92 93.
2076 155 74 75 77 89 90 91 202 03 54 99 324 25 29 30 31 32 33 39 40 41 83 86 87 98 401 03 07 09 10 32 62 76 91 585 86 92 698 715 22 35 830 901 15 23 39 41 45 48 56 60 66.
3081 84 122 70 72 77 81 211 17 24 38 64 65 70 83 88 89 90 91 349 54 57 451 52 64 65 66 69 73 74 76 83 515 30 52 55 61 68 606 34 39 40 61 62 69 74 77 80 81 720 59 60 61 62 810 11 13 16 17 18 22 23 24 25 26 30 35 947 49 90 92.
4004 05 13 15 18 20 25 66 70 72 81 83 98 107 08 11 12 13 17 18 22 36 82 277 87 88 93 95 308 413 15 19 515 18 19 29 36 38 40 75 76 77 83 84 98 786 804 06 10 15 16 19 20 22 26 27 30 31 37 81 83 85 86 939 42 43 44 45 46 48 49 51 55 60 63.
5020 30 39 85 86 105 07 16 21 24 27 37 42 98 292 94 303 17 32 33 439 571 641 52 717 28 63 65 81 818 19.

Passed in Part I Second Language: 1231 32 33 34 35 36 40 41 44 45 46 50 56 60 310 11 12 13 15 16 83 99 403 53 54 55 56 57 59 60 61 62 66 67 70 71 89 90 91 566 67 68 69 73 74 75 77 80 81 83 86 91 95 98 99 600 01 03 07 10 12 13 14 15 16 20 21 22 25 26 723 24 26 27 28 29 30 32 34 35 820 21 22 23 27 30 31 33 35 62 64 66 69 71 72 934 35 57 59 60 61 62 63 69 73 75 78 81 84 87 91 93 94.
2030 31 32 34 68 69 70 72 73 74 75 76 78 80 81 82 83 100 01 02 03 05 74 75 76 77 86 89 90 91 93 94 95 98 99 202 03 65 66 67 69 70 71 72 96 97 98 99 387 88 94 96 400 01 02 07 09 12 13 14 19 22 23 24 32 33 34 35 44 46 52 53 56 57 59 62 64 65 75 76 83 84 85 87 91 586 88 91 92 93 693 97 99 700 02 05 06 09 12 13 15 19 20 21 22 23 28 51 872 74 75 76 78 79 80 81 82 83 86 87 88 90 91 92 94 95 97 900 01 02 04 05 07 08 09 10 12 13 14 15 21 22 23 25 28 29 31 32 34 36 37 39 41 43 44 48 51 52 53 56 60 67 69 73 74 76.
3075 79 81 82 84 133 34 35 36 40 41 69 70 81 206 08 09 10 11 13 14 15 17 19 21 23 24 25 26 27 28 30 32 33 34 35 37 38 41 42 44 45 46 49 53 54 56 53 59 64 65 69 70 73 75 76 81 83 84 85 86 87 88 89 91 349 51 52 53 56 60 63 451 65 72 73 75 78 81 513 15 30 46 47 48 50 52 55 61 62 64 65 66 67 68 70 602 06 07 09 10 11 37 58 59 60 61 62 63 67 69 72 74 75 76 77 78 80 81 82 720 22 23 25 56 59 60 63 68 810 11 12 13 14 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 38 39 42 43 44 46 47 49 51 52 53 54 55 57 58 59 60 62 63 65 66 68 69 71 72 73 943 44 45 46 47 91 92.
4004 05 09 10 11 13 14 15 16 17 18 19 20 21 23 24 25 64 67 68 72 73 82 83 97 98 100 01 02 05 06 07 08 10 11 12 13 17 18 19 20 22 27 28 29 34 35 75 76 78 82 213 67 68 69 70 71 72 74 75 82 83 86 87 88 90 91 92 93 84 95 96 97 98 99 302 03 04 05 06 07 08 09 10 11 12 13 15 16 17 18 19 20 22 25 26 27 28 29 30 31 32 33 34 35 413 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 527 29 30 31 33 36 38 39 40 41 75 76 77 80 81 82 83 84 85 88 90 91 92 94 95 96 98 99 600 01 02 03 04 05 06 07 09 10 11 12 14 16 20 28 30 758 59 60 63 64 65 67 68 69 803 04 05 06 10 11 12 14 15 17 18 19 20 22 23 24 26 27 29 83 84 85 86 939 40 41 42 43 44 45 46 47 48 49 51 55 56 60 63.
5020 21 22 23 20 39 78 79 83 105 11 16 20 24 33 92 93 95 96 97 98 203 74 75 94 95 96 300 03 09 15 17 18 76 88 91 93 99 400 03 04 06 08 33 38 39 41 42 53 55 557 68 69 70 72 78 81 82 85 86 87 89 621 22 24 27 28 29 30 31 32 35 38 39 41 42 43 44 45 46 50 51 52 53 54 55 56 57 58 712 14 15 17 18 19 28 57 53 64 65 319 25.

Passed in Part I General Education: 1231 35 36 37 41 56 57 58 59 60 311 12 13 15 16 17 78 79 80 81 463 54 55 56 57 58 59 62 66 67 70 71 88 91 500 08 09 23 67 68 72 83 85 91 92 98 615 25 28 821 22 23 31 68 72 960 65 66 86 92 93 94.
2032 33 34 36 68 70 73 74 75 76 80 83 84 106 53 82 202 66 68 69 70 71 72 96 97 341 83 84 85 86 87 89 91 93 94 96 98 400 01 02 07 09 10 12 13 14 17 18 19 20 21 22 24 32 33 35 37 39 44 46 48 49 50 51 53 55 56 57 58 62 64 65 70 73 75 76 83 84 85 87 88 91 92 93 585 86 90 95 98 693 97 98 702 03 05 06 07 09 12 13 15 17 19 21 22 23 28 35 51 808 29 35 72 74 75 81 88 90 91 92 93 95 97 901 03 06 07 08 09 10 12 13 15 20 21 22 23 25 28 29 32 34 36 37 38 39 41 43 45 48 49 51 53 56 60 66 67 69 70 73 74 75 76 78.
3079 81 82 83 84 86 87 134 36 40 41 42 71 223 25 44 49 66 340 57 464 66 67 68 69 71 72 75 78 79 81 83 546 47 48 49 50 55 64 65 66 67 68 70 606 07 10 61 62 75 720 22 25 808 18 30 31 34 36 38 39 42 43 44 46 52 55 58 60 61 62 63 65 66 62 69 71 72 73 943 46 49 50.
4015 21 69 70 72 98 101 12 13 17 18 23 26 27 28 29 30 32 34 35 36 75 78 81 281 89 315 18 20 27 29 31 415 27 584 89 92 05 96 98 600 02 03 04 05 07 09 10 12 14 15 16 18 20 30 758 59 60 62 63 64 65 67 68 69 86 826 30 31 37 81 83 940 43 44 46 48 65.
5020 78 79 107 11 12 18 19 21 27 37 38 42 44 95 97 292 97 300 15 33 78 88 90 400 03 06 33 38 42 51 53 581 82 88 634 44 45 57 58 702 11 13 14 15 16 18 29 30 48 59 63 64 65 81 822 23.

Passed in Part II: 1231 33 34 36 41 44 48 50 51 54 55 56 58 59 311 12 14 18 81 82 83 400 01 02 05 06 52 53 54 55 56 58 59 65 68 69 70 71 91 579 83 84 85 89 91 92 95 603 04 05 06 07 09 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 29 30 31 724 31 32 34 35 807 19 31 22 23 24 25 26 27 28 31 32 34 35 36 38 39 63 67 68 69 71 969 70 71 75 79 80 81 82 85 86 89 90 91 92 93 94 95.
2030 32 34 71 74 75 77 81 82 83 104 75 76 77 79 80 81 82 84 87 88 89 90 91 92 93 96 97 98 99 200 02 03 66 67 68 69 70 71 72 75 98 99 400 01 02 05 06 07 09 11 12 13 15 19 22 24 26 31 35 40 43 44 48 49 58 60 61 62 65 66 67 68 69 70 71 72 74 76 77 78 86 81 82 83 84 85 90 91 92 586 97 98 695 97 98 702 03 15 20 21 22 23 24 36 27 28 31 38 39 40 41 42 43 44 46 47 48 49 59 809 10 36 73 79 80 81 903 10 13 16 22 26 27 35 39 42 54 56 57 59 60 61 62 63 64 65 66 72 77.
3060 81 82 84 85 87 133 31 32
35 37 38 39 40 41 42 43 44 45 52 215 14 21 33 38 41 44 46 53 55 54 56 64 65 68 70 71 72 74 78 82 88 89 91 92 359 65 68 466 69 71 73 74 78 80 82 83 816 48 51 52 54 55 56 57 58 59 61 64 65 66 68 69 70 609 10 11 64 65 69 74 75 79 82 83 723 812 14 15 16 17 18 19 21 22 23 25 26 29 30 31 33 34 36 37 38 39 40 41 42 43 44 46 47 48 49 51 52 53 54 56 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 943 46 52 53.
4013 14 26 103 08 11 13 14 15 17 18 20 22 25 26 27 28 30 31 33 34 35 36 78 79 30 270 74 75 78 82 86 87 88 89 91 93 94 95 98 99 303 05 07 08 09 10 12 14 15 18 21 22 23 24 25 26 27 28 29 30 31 34 35 413 15 16 18 21 22 24 26 27 528 29 35 26 40 42 98 600 05 07 08 10 12 16 22 28 758 59 60 61 62 63 64 65 66 67 68 69 807 13 14 15 19 20 21 22 23 24 26 30 33 34 35 36 37 81 82 84 85 86 943 44 45 46 48 49 51 53 55 57 58 61 62 63.
5019 20 26 27 28 29 31 31-A 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 47 48 49 116 19 20 21 23 24 26 27 30 31 33 34 36 37 40 44 95 97 98 99 292 94 98 300 06 09 10 11 15 16 17 18 19 20 23 26 30 33 91 96 99 400 01 02 03 06 08 09 36 38 42 44 46 48 49 51 53 54 56 57 58 569 71 72 73 74 76 78 80 84 85 86 87 88 89 90 622 27 28 31 40 43 44 50 51 52 57 711 12 14 15 17 18 19 29 57 60 61 62 63 64 65 67 68 70 71 72 75 77 78 79 80 81 82 819 21.

Passed in Mathematics (First Course): 1203 510 514 2825 826 827 3451 661 757 811 4784 5107 554 747.
Passed in Mathematics (Second Course): 1511 67 68 1964 2919 3553 810 11 5105 07 25.
Passed in History: 1207 35 43 45 60 315 78 88 488 502 03 19 20 23 24 25 70 71 72 73 74 75 76 77 78 80 81 82 86 601 02 10 15 723 25 28 29 820 30 62 64 933 37 61 65 66 68 73 78 84 86 87.
2033 36 60 72 73 78 101 83 297 324 28 29 35 42 84 85 94 408 17 18 20 21 23 50 56 592 96 699 700 06 07 09 12 13 14 828 75 78 82 83 86 88 90 91 92 94 97 900 01 03 30 32 34 41 43 44 47 48 50 51.
3077 133 35 69 73 208 16 17 30 31 32 35 37 39 42 45 49 67 69 84 85 86 87 90 351 53 56 60 63 467 72 75 76 77 81 513 67 604 34 72 722 66 813 24 27 28 50 57 945 47 49 50.
4007 11 16 20 21 22 23 24 67 83 97 101 10 12 22 72 84 207 13 65 66 67 68 69 71 77 80 83 90 92 97 302 04 05 11 13 17 18 417 20 533 83 84 92 94 620 787 88 90 804 06 16 17 28 31 32 37 941 59 60.
5083 112 13 13-A 14 15 28 29 35 38 84 86 93 96 203 04 73 96 97 303 27 28 38 39 90 93 94 95 98 404 07 45 55 553 56 70 79 81 82 83 629 32 36 45 49 713 16 28 30 59 66 69 69-A 73 74.

Passed in Economics: 1301 06 28 29 30 35 37 38 39 40 46 47 49 60 379 403 57 58 61 62 63 66 67 68 500 02 08 10 21 67 69 72 73 74 78 80 600 01 15 28 730 820 30 33 65 72 959 60 61 64 65 73 86.
2068 70 73 76 79 80 84 107 83 86 265 95 96 324 35 36 37 40 83 84 87 88 91 92 95 96 410 33 37 47 52 54 55 57 585 88 823 24 28 37 74 78 84 88 93 94 901 07 14 17 18 20 21 24 35 76.
3083 177 211 15 16 17 19 22 37 39 42 45 59 66 73 353 56 546 53 604 05 07 08 34 36 58 59 61 62 63 70 73 77 720 22 25 64 808 13 32 35 45 950.
4004 05 06 12 16 18 19 102 06 07 09 12 19 24 29 32 70 209 14 66 67 68 69 97 533 05 602 04 14 15 18 785 804 10 12 17 939 41 42 47 54.
5022 83 106 13-A 15 18 35 96 97 303 12 32 407 32 33 55 568 75 82 624 30 41 730 66.

Passed in Politics: 1205 37 38 39 40 315 16 78 80 85 88 403 505 15 16 17 20 81 600 02 26 725 30 833 64 66 72 966 67 68.
2036 60 68 70 76 79 80 84 101 02 74 85 86 95 265 95 96 324 34 43 95 96 408 17 18 20 21 23 32 33 34 37 39 46 47 50 51 52 53 54 55 56 59 63 64 73 75 587 88 89 92 98 99 693 99 735 36 825 35 38 39 74 75 76 84 90 900 11 21 23 24 25 30 32 34 43 44 45 47 48 49 50 51 52 55 67 70 71 74 76.
3075 77 78 83 135 67 68 71 78 74 75 76 211 26 58 75 76 81 350 51 63 465 68 72 75 77 582 46 866 07 08 35 36 38 42 43 58 63 73 77 720 25 65 824 45 50 55 57 942 44 49 91 92.
4004 05 06 11 21 25 70 97 100 01 06 07 10 19 21 24 29 70 72 75 76 207 09 14 15 17 19 21 27 77 90 92 311 16 17 19 417 517 18 19 30 34 37 38 39 41 75 77 80 81 82 83 85 88 92 94 95 96 601 02 03 04 06 11 14 15 18 20 29 806 11 922 39 42 54 60 63 64.
5030 114 38 396 327 28 32 71 72 73 88 92 93 97 432 33 45 568 75 83 623 30 32 35 36 38 39 41 42 45 47 48 49 53 55 56 58 59 713 16 74 824.

Passed in Philosophy: 1586 88 1628 2414 87 88 93 595 717 19 808 3222 23 24 66 67 69 73 4332 33 5142.
Passed in Psychology: 1663 1963 2710 4333.
Passed in Sociology: 2466 590 700 05 06 07 09 35 36 3226 27 28 75 76 81 4067 271 302 04 32 420 537 38 5143 203 635 655.
Passed in Social Work: 2906 07 09 11 14 15 67 69 70 71 74 75.
Passed in Geography: 1569 97.
Passed in Music: 2751.
Passed in Home Science: Nil.
Passed in Household Management: Nil.
Passed in Painting and Sculpture: Nil.
Passed in Part II Telugu: 1457 61 62 63 1727 28 29 2479 712 13 14 51 3079 232 35 84 85 86 87 90 479 515 49 50 66 67 827 947 4072 832 5204 656.
Passed in Part II Hindi: 1886 2591 3234 366 481 4070 313 630 5441 658 59 824.
Passed in Part II Urdu: Nil.
Passed in Part II English: 1963 2294 95 255 341 42 44 46 47 48 464 75 79 934 3079 173 80 450 53 566 4007 22 71 324 25 316 428 541 787 38-A 89 90 887 963 64.
To be announced later: 1386 87 593 733 870 956 2108 201 64 73 74 300 07 99 403 04 16 25 27 28 29 30 36 41 45 86 89 593 94 694 96 701 04 08 10 11 16 18 25 29 30 32 33 37 45 50 52 53 54 55 56 57 58 677 933 40 79 3207 12 29 36 43 48 50 51 55 57 77 80 358 61 62 64 67 470 560 724 809 941 4063 171 73 74 83 586 93 97 808 09 25 5080 109 17 22 32 41 65 87 200 01 502 04 05 07 13 21 22 25 29 34 435 37 50 626 33 730-A.
Withheld: 1404 5046 5776.

B.Sc. Exam
Revised regulations
AT THE END OF FIRST YEAR EXAMINATION

Passed in whole examination: 2646 50 55 60 63 66 69 71 77 78 79 83 85 86 94 95 704 12 13 16 17 24 25 970 80 86 94.
3005 10 15 21 22 33 35 292 94 97 306 15 19 20 21 30 44 56 58 72 73 80 81 87 95 99 459 60 61 63 71 91 506 08 14 15 17 22 27 729 33 38 44 45 52 58 65 74 76 88 89 90 94 98 808 12 13 18 20 25 35 42 48 51.
4158 71 81 82 83 86 90 200 02 04 09 31 36 40 59 60 61 78 83 92 304 14 25 30 449 50 53 54 59 62 64 66 71 73 74 77 78 79 80 81 85 87 88 89 90 93 94 95 96 99 501 02 03 04 05 06 11 657 82 710.

(మిగతా 5 వ పేజీలో)

COLLEGE OF ENGINEERING TECHNOLOGY
6A, Sterling Road, Nungambakkam, Madras-34
A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING కు శిక్షణ ఇవ్వబడును. పరీక్షలో ప్యాసుఅయిన వారి శాతము హెచ్చు. ఇదిమా ప్రత్యేకత. దేశాలనుండి విద్యార్థులు చేరియున్నారు.
ఈ క్రింది కోర్సులు నిర్వహించును.
(1) A.M.I.E. (INDIA) పరీక్ష. సివిల్ మెకానికల్ లేక ఎలక్ట్రికల్ B.E. DEGREE కి సమానము.
కనీసపు అర్హతలు: S.S.L.C., లేక దానికి సరియైన పరీక్ష.
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc. మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి సెక్షన్లలో ఇవబడు. డిప్లొమా హోల్డర్లు, వివిధ శాఖల వారికి తక్కువ కాలము.
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 సంవత్సరాలు)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత S.S.L.C. లేక ఇంటర్ ఎక్కువ అర్హతలు. S.S.L.C. పరీక్షకు కూర్చుండువారు కూడ దరఖాస్తు పెట్టవచ్చును.
వర్కు షాపు, లేబరేటరి, మరియు హాస్టల్ కలవు. 1 జూన్ 1966 నుండి ప్రవేశము చేసుకోబడును. 1.7.66 నుండి తరగతులు ఆరంభము.
పూర్తి ప్రాస్పెక్టస్సు రు. 1/- M.O. పంపుచు వ్రాయండి.
Principal: R. SIVARAMAKRISHNAN B.E., A.M.I.E (India) Formerly Principal of C. N. T. INSTITUTE, Madras-7

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (డాం)

TENDER NOTICE NO. 2|MC|66-67. DATED: 30-6-1966.

దిగువ పనులకు వేర్వేరుగా సీల్డు టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్, మెకానికల్ సర్కిల్ నాగార్జునసాగర్ డాం, విజయపురి నార్తు, మిర్యాలగూడ తాలూకా, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ చే, 15—7—66 సా. 4 గం. వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంటు లేదా ఏ ఇతర స్టేట్, రిజిష్టర్డు ఏ తరగతి కంట్రాక్టర్లనుండి తీసుకొనబడి అదేరోజు సా. 4—15 గం. కు తెరవబడును.

టెండరు షెడ్యూల్సు, ఇతర డాక్యుమెంట్సు ఆయన ఆఫీసునుండి 8—7—66 నుంచి 14—7—66 వరకు రు. 5—10 ఒక్కొక్క పనికి ఒక్కొక్క సెట్టుకు చెల్లించి ఆఫీసు వేళలలో పొందవచ్చును.

వ. నం.	పనిపేరు.	ధరావతు సొమ్ము డిపాజిట్టు. రు.	పూర్తిచేయ వలసిన కాలం.	కంట్రాక్టు స్వభావం
1.	2.	3.	4.	5.
1.	విజయవాడ ఆంధ్ర సిమెంట్ కంపెనీ నుంచి విజయపురికి మిర్యాలగూడమీదుగ రోడ్డుద్వారా బస్తాలతో సిమెంటురవాణా డిపార్టుమెంటల్ గోడవులవద్ద గాని, విజయపురిలోపనిచోట్లగాని అన్‌లోడింగ్ చేసి, డిపార్టుమెంటు ఆదేశించిన ప్రకారం చక్కగా పేరుపలతో కుప్పలు పేర్చుట	15,160 —	3 నెలలు	కే 2
2.	తాడేపల్లి, అనపర్రుపేడి సిమెంటు కంపెనీనుంచి రోడ్డు ద్వారా విజయపురికి [వయా] మిర్యాలగూడ, బస్తాలతో సిమెంటు రవాణా — డిపార్టుమెంటల్ గోడవులవద్దగాని, విజయపురిలో పని చోట్లగాని అన్‌లోడింగుచేసి, డిపార్టుమెంటు ఆదేశించిన ప్రకారం, వరుసలతో చక్కగా సిమెంటు బస్తాలు పేర్చుటకు.	6,010 —	3 నెలలు	కే 2

[సం] ఎస్. జి. మాధవన్,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
మెకానికల్ సర్కిల్, ఎన్. ఎస్. డాం.

తిరుమల - తిరుపతి దేవస్థానములు, తిరుపతి

టెండరు నోటీసు

R.O.C. No. ADV. 16|EE|AD1|66.

దిగువ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, ఎగ్జిక్యూటివు ఆఫీసరు గారిచే సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లు తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, ఎగ్జిక్యూటివు ఇంజనీరుగారికి 18—7—1966 సా. 4 గంటల లోపున చేరునట్లు పంపబడవలెను. టెండరు డాక్యుమెంట్సు వాటి ఖరీదును స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలోగాని ఆంధ్రాబ్యాంక్ లిమిటెడ్‌లోగాని చెల్లించి పొందిన చలానుచూపి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ఎగ్జిక్యూటివు ఇంజనీరుగారివద్దనుంచి టెండర్లు తీసుకోబడుటకు నిర్ణయింపబడిన కడపటితేదీకి పూర్వము పనిదినములలో ఏదినమునందైనను పొందవచ్చును. ఏ టెండరునుగాని అన్నిటినిగాని ఎట్టికారణములు తెల్పకుండ నిరాకరించుటకు ఈ సంబంధపు అధికారి హక్కు రిజర్వుచేసికొని యున్నారు.

వరుస నం.	పనిపేరు	పనివిలువ	ధరావతు సొమ్ము	పనిపూర్తి చేయవలసిన కాలము	టెండరు డాక్యుమెంట్ ఖరీదు.
1.	తిరుపతి డి. పి. డబ్ల్యు స్టోర్సుకు శానిటరీ సామగ్రి సప్లయి చేయుట.	రు. 44,600 —	రు. 1,115 —	2 నెలలు	రు. 3 —
2.	తిరుపతి డి. పి. డబ్ల్యు స్టోర్లకు స్టీల్ సప్లయి చేయుట.	6,48,800 —	16,220 —	3 నెలలు	2 —
3.	తిరుమల టప్పు స్టాండు సమీపమున 42 సాయిఖానా దొడ్ల బ్లాకు నిర్మించుట.	75,000 —	1,875 —	4 నెలలు	5 —
4.	దేవాలయముల ఉత్సవములకు వివిధ ఇతర కార్యములకు పందిళ్ళు వేయుటకు, విప్పుటకు బాడుగ మూడు సంవత్సరములకు [తిరుపతి, తిరుమల, తిరుచానూరు వగైరా	30,000 —	750 —	1.7.66 నుంచి 30.6.69 వరకు	5 —
5.	తిరుమల, ఉత్తర మాడ వీధిలో ఒక్కొక్కటి 5 పోర్షన్లు కలిగిన బ్లాకులు 2 నిర్మించుట	60,000 —	1,500 —	6 నెలలు	5 —
6.	తిరుపతి, శ్రీ పద్మావతి స్త్రీల కళాశాలయందు నం. 4, 5, 6 క్లాస్ రూము షెడ్లకు ఇంటర్నల్ ఎలెక్ట్రికల్ ఇన్‌స్టలేషన్లు ఏర్పరచుట	13,000 —	315 —	ఒక నెల	2 —
7.	తిరుమల, గరుడాద్రి నగర్‌లో వెలుపలి రింగ్ రోడ్డును మెటల్ చేయుట.	23,550 —	588 —	2 నెలలు	2 —
8.	కరీంనగర్ జిల్లా, వేములవాడవద్ద తిరుమల తిరుపతి దేవస్థానములు సత్రం నిర్మించుట	2,80,000 —	7,000 —	18 నెలలు	5 —

కె. ఉమాపతి,
ఎగ్జిక్యూటివు ఆఫీసర్.

బి.ఎ., బిఎస్‌సి. పరీక్షాఫలితాలు

(4 వ పేజీ తరువాయి)

5047 57 60 63 69 74 77 79 80
81 94 102 04 07 12 22 25 29 32 35
38 40 41 42 43 47 48 49 50 51 58
61 63 64 65 67 70 73 77 78 79
82 83 85 86 90 91 201 16 17 397
98 400 01 04 05 20 55 60 728 31
40 41 45 46 50 55 57 63 71 74 75
80 83 85 86 94 99 806 07 10 22
55 921 22 24 28 30 32 36 38 42 43
45 51 53 55 60 63.
8218 19 26 35 37 42 44 49 71
77 78 80 82 91 92 93 94 312 16
21 27 34 494 97 505 18 50 51 58
59 69 70 76 858 61 63 64 65 68
70 73 74 76 86 91 901 03 04 08
22 20 25 36 39 40 43 49 50 53 56
57 58 59 61 63 66 71 74 77 78
79 81 91 92 95.
7002 08 162 63 64 80 81 203 08
89 10 15 30 36 36 54 432 33 38
40 46 48 49 50 51 54 58 59 60
61 62 63 64 65 66 67 68 71 74
81 86 89 90 91 94 99 501 02 03
05 07 08 09 10 11 13 14 15 18
19 21 22 23 24 25 622 23 24 27
30 35 44 50 52 54 55 57 59 60
62 67 71 73 81 84 787 90 806.
8164 67 75 76 78 86 87 201 07
13 15 19 22 29 31 33 34 40 45 55
67 69 74 75 78 99 300 02 03 05 06
08 10 12 24 27 29 31 51 66 68 52
73 89 91 422 35 38 50 53 61 64
599 609 10 13 19 32 55 56 57 59
61 64 65 67 70 72 73 75 780 87
89 94 810 29 30 54 60 65.
9271 87 90 92 93 303 07 09 11
17 18 19 22 26 33 30 32 33 34
36 37 51 54 57 61 65 72 76 77
79 80 81 82 83 87 88 89 90 91
92 94 95 97 98 99 400 01 02 03
07 08 13 15 17 21 23 25 31 32
33 34 42 43 44 46 52 55 58 60
62 64 67 69 72 73 75 77 78 81
87 88 89 91 93 500 01 02 03 04
05 07 10 12 13 14 17 18 19 642
43 44 46 51 53 54 60 66 67 71 77
80 82 83 89 90 92 95 96 97 98
700 903 09 14 13 30 33 36 37 39
41 44 45 46 47 53 63 65 68 69
70 74 76 77 79 80 90.
10175 82 85 96 224 34 40 47
62 75 86 89 538 41 44 48 56 63
66 84 85 601 12 16 21 28 38 40
41 49 54 63 64 82 727 37 827
28 29 30 32 33 37 40 41 42 43 44
47 48 54 56 57.
Passed in Part I (Whole): 2645
53 65 68 70 74 82 84 87 89 92 93
96 703 05 09 10 11 19 20 22 29
885 900 02 05 10 15 33 81 83 84
85 91 95.
3003 04 12 13 18 25 30 154 56
88 296 302 03 04 08 26 32 36 60
88 90 93 94 96 98 402 10 12 13
15 17 19 24 27 28 35 36 38 44 45
47 50 51 54 74 82 87 89 92 94
99 525 610 11 19 728 36 43 49
50 62 64 75 81 84 86 91 95 96 800
02 27 30 49.
4151 57 70 80 84 89 91 96 99 211
14 18 33 38 44 53 54 58 66 68
69 86 89 90 319 48 55 60 61 63
67 68 510 12 65 655 58 67 69
73 83 89 95 97 713 36 890 904
08 09.
3054 55 56 57 59 73 83 99
106 09 17 19 20 24 28 31 36 37
44 54 55 56 59 202 04 09 11 399
403 10 13 23 28 30 33 36 45 584
93 604 718 22 23 24 32 39 48 49
56 60 65 84 87 835 40 51 58 925
26 27 31 35 47 54 58 59
6060 193 212 13 15 16 21 23
24 25 40 47 51 52 56 64 65 68
81 83 85 88 97 98 300 05 08 15
35 502 05 08 19 40 43 48 61 62
63 72 73 847 49 50 54 68 87 910
16 17 19 21 22 23 26 35 38 41
46 48 55 60 62 64 65 68 75 76.
7065 71 72 76 79 82 87 95 212 32
33 34 45 434 36 39 43 47 53 55
56 70 73 75 78 80 85 87 95 97
563 672 83 789 91 92 803 04 08
845 72.
8162 63 66 81 82 88 99 204
08 10 11 12 14 16 18 23 28 35
36 39 41 42 44 46 54 56 58 60
61 63 66 73 81 85 88 91 92 95 301
07 22 32 42 45 52 57 58 61 64 65
76 88 97 99 404 05 06 07 08 10
11 12 14 15 23 25 29 34 37 39 41
56 57 60 66 603 11 33 66 74 718
818 19 22 23 26 31.
9272 77 81 91 98 301 10 14 16
20 21 27 31 38 40 44 45 46 47
48 49 53 55 60 62 63 68 69 70
74 78 85 93 96 404 06 20 27 30
38 48 54 57 59 63 65 66 70 76 80
82 83 84 85 86 92 511 21 655 56
64 69 75 85 93 99 904 13 15 16
19 22 23 [illegible]
50 51 5[illegible] 29-A 31 32 43 48
[illegible]
[illegible]92 177 80 84 99 201 02 04 06 08
10 12 13 14 16 25 26 32 33 37 54
55 70 74 83 87 88 202 845 61 64
68 79 604 46 53 57 66 79 81 86 88
89 724 25 29 30 34 36 831 45 46 51.
Passed in Part I (i) English: 2547
66 701 94 98 800 05 20 23 27 30
914 40 76 90 99.
3011 19 28 43 64 138 39 41 48 66
67 68 74 77 83 325 52 400 22 31
33 68 83 90 500 03 07 20 29 604
06 12 14 15 16 18 23 735 46 57
92 817 61 64 65 972.
4002 03 11 12 13 15 16 17 29 31
32 34 161 63 73 74 221 48 63 331
42 85 457 58 70 76 82 84 97 558
81 82 728 33 37 38 84 863 67 75 76
78 94 98 915 17 19.
5108 52 57 75 98 226 83 85 91
97 301 02 12 408 21 26 41 61 556
59 61 62 63 76 86 88 92 602 05 13
15 17 23 753 54 59 64 69 90 92 845
56 90 91 92 93 95 952 34 66.
6047 50 53 54 58 59 279 89 319
29 32 33 39 84 85 86 91 97 406 09
14 23 24 582 87 89 701 06 17 24
25 846 48 98 918 28 29 30 44 45
47.
7014 19 20 73 77 83 189 347
49 51 492 93 516 65 682 98 716 18
19 941 42 43 46 47 49 52 55 60 61
62 63 65 67 68 69 74 79 80 83 95
8005 257 72 311 15 63 70 409 47
52 55 508 11 19 515 54 717 21 22
24 71 807 33.
9028 54 60 61 62 66 279 336 445
98 99 506 46 604 62 73 701 17 76
82 911 12 20 49 52 58 59 72 83
10070 79 85 86 91 100 01 04 92
209 15 18 42 85 90 92 300 417 19 33
565 74 91 96 629 61 70 71 701 06 07.
Passed in Part I (ii) Language
2562 68 638 39 41 42 43 44 47 48
49 51 52 54 56 57 58 59 62 67 72
73 75 76 80 90 702 07 08 14 15 21
23 28 30 77 79 809 10 28 901 28
43 69 87 93 96 97.
3000 02 128 29 30 40 44 53 55
64 69 75 76 90 291 93 98 30 13 14
17 33 35 37 38 39 41 42 43 45 46
50 51 59 61 62 64 65 66 69 71 73 83
84 89 92 404 05 07 09 16 18 25 26
39 30 32 37 41 46 48 49 52 53 55
56 57 58 62 64 65 66 67 69 70 72
75 78 80 81 86 96 510 12 13 16 19
732 34 40 41 48 71 78 93 801 05
07 15 29 37 38 43 44 47 52 999.
4000 06 160 52 56 62 65 66 68
89 95 98 203 12 17 25 29 34 35 39
41 42 46 47 51 52 55 56 62 67 72 73
76 79 82 85 91 94 95 97 98 300 01
02 03 06 08 09 10 15 18 20 22 23
28 34 35 36 38 40 44 491 508 17 66
69 75 77 86 89 653 54 60 70 75 77 98
708 29 872 77 95 97 912 13 14 18
20
5048 49 50 51 52 53 58 61 62 64
65 66 67 70 71 75 76 82 84 86 87
88 89 91 92 93 95 97 98 101 13 14
18 21 23 27 39 69 71 84 93 94 95
98 200 05 07 08 10 13 15 24 25 304
05 07 15 402 06 11 12 16 17 19
22 25 27 31 34 35 39 50 51 560 66
75 85 96 97 601 10 19 717 25 29
33 34 35 38 42 51 52 58 88 89 804
08 12 18 19 20 25 28 29 31 38 44
46 48 49 57 59 69 94 939 41 49 50
52 56 57 64.
6061 66 72 197 98 99 200 02 03
07 09 10 14 31 45 46 48 50 61 63
67 70 73 75 301 03 14 17 20 30 422
88 95 500 01 12 13 30 32 41 46 53
55 60 65 67 71 74 693 95 700 11
15 21 26 31 851 52 53 55 56 57 59
60 62 67 69 71 72 77 78 79 80 81
82 83 84 85 88 89 90 94 96 99 900
02 05 06 07 09 11 15 27 37 42 51 52
70 72 80 82 83 84 85 86 87 88 89
93 94 96 98 99.
7000 01 02 65 76 80 81 84 159 65 66
87 90 93 94 96 208 11 17 20 24 49

435 37 42 52 57 69 79 98 517 30 35
72 75 625 28 29 34 50 37 39 40 41
43 45 46 48 58 61 68 74 75 77 78
79 715 17 22 71 77 96 944 57 59 70
87.
8006 161 68 69 70 72 74 77 80
85 89 90 95 97 98 200 03 05 06 20
30 37 47 50 51 71 80 84 92 94 314
17 18 19 21 28 34 35 36 37 38 39
41 43 49 50 80 71 78 84 85 86 92
98 419 20 27 31 32 33 36 51 63 517
90 95 600 01 17 22 23 25 26 27 39
31 37 39 42 44 46 52 53 62 63 68
767 69 70 73 75 77 90 93 96 97 99
806 08 09 11 12 16 21 24 27 28 38
39 41 43 45 46 48 51 53 56 58 67
69
9037 52 67 68 274 76 78 83 85 86
88 89 95 96 97 300 04 06 08 15 34
29 39 42 56 64 73 64 409 10 11 16
70 26 41 45 51 56 61 71 79 96 508
47 657 58 59 61 65 68 84 85 88 91
771 72 74 90 896 902 05 07 71 93
98.
10000 75 76 98 107 08 10 73 78
79 80 203 05 21 23 49 57 61 69 84
303 421 22 28 48 550 51 59 67 70 72
75 80 81 90 93 95 98 602 05 08 18 29
25 26 27 34 35 51 53 59 91 738 40
89 836 49 50.
Passed in Part II (Whole):
2641 51 53 67 80 708 906
3011 141 291 335 41 50 78 83 458
65 507 10 11 12 13 18 19 20 21
23 26 734 41 42 48 77 78 87 807
17 29 45 50 4162 63 68 74 76 97
221 30 41 42 82 300 02 03 18 29
31 33 42 82 84 91 508 729
5068 67 70 82 86 89 92 93 111
13 14 21 34 39 60 69 71 75 89
96 98 200 03 07 13 403 18 28 39
47 50 54 61 717 26 52 54 58 61
64 66 90 803 05 08 13 15 19 84 48
82 57 944 46 55 64
6204 14 89 309 11 14 19 20 25
26 31 32 438 574 77 840 51 55 81
88 90 909 18 88 93 98 99
7000 02 05 07 185 89 93 96 98
208 11 55 442 69 76 93 633 34 49
53 58 75 77 78 79 82
8203 96 315 21 25 90 413 52 55
63 615 17 29 37 46 54 63 69 83 753
75 76 801 07 14 33 41 43 45 46
48 53 55 58
9276 86 38 89 99 300 08 08 12
24 29 36 39 41 42 56 58 59 410 51 61
71 99 606 645 50 58 63 73 75 849
59 86
10173 91 92 258 567 74 75 82
619 29 42 70 71 76 738 826 and
38.
Passed in Mathematics First
Course: 2360 65 70 640 57 58 70 73
76 81 87 92 778 84 87 88 92 885
900 02 10 15 17 24 33 34 37
3003 132 35 38 43 50 59 295 302
03 04 09 17 23 26 32 33 38 39 40
43 51 53 62 69 70 71 88 94 97
400 500 16 25 722 39 51 57 64 68
966 84
4146 52 65 67 72 80 91 96 99 210
18 20 34 43 44 48 52 53 233 448
52 568 79 653 55 60 61 69 70 73
83 89 95 864 66 87
5058 61 65 99 101 23 24 30 284
569 76 83 90 722 25 32 34 37 42
47 49 51 60 78
6058 59 68 69 223 39 40 47 50
61 73 81 88 333 85 38 408 10 516
19 34 89 90 694 98 713 847 56 59
69 78 83 94 98 910 11 17 22 24
27 28
7190 95 342 45 447 53 55 70 529
628 721 22 23 71 92 813 972 77
81
8161 62 63 66 85 88 89 90 97
204 05 08 14 18 33 39 42 51 54
56 60 61 71 77 80 84 95 311 34
36 38 514 94 715 27 64 66 69 70
74 78 93 99 806 12 16 18 21 22
23 31
9023 36 37 272 95 301 04 05 20
21 40 44 45 46 47 48 49 52 53
62 63 66 68 69 70 78 93 96 405 06
761 71 78 80 895 901 02 05 07 13
19 20 25 29-A 34 51
10080 82 86 118 72 74 84 201
02 04 09 12 14 15 16 21 26 27
401 16 18 23 24 539 40 45 58 60
61 64 65 68 71 72 80 83 93 98
600 26 27 703
Passed in Mathematics Second
Course: 2549 644 65 47 48 53 68
776 5049 54 563 66 73 722 23 33
34 37 6048 51 56 203 08 588 7435
36 39 43 946 8162 589 9022 24 272
77 78 81 85 94 898 95 99 10172
74 75
Passed in Physics: 2548 63 642
43 44 45 47 53 56 58 62 65 68
[illegible]
93 732 79 85 88 801 85 902 05 10
14 15 17 33 76 81 83 84 85 87
90 91 95 99
3003 124 43 46 50 59 62 64 67
71 293 95 98 302 03 08 09 13 14
17 23 24 25 26 32 33 36 39 45 53
60 62 63 69 70 71 73 84 85 88 89
91 92 93 94 96 97 98 400 02 99
503 09 16 25 604 726 32 35 36 37
39 40 46 51 57 62 64 68 75 81
84 968 81 86 87 88 89
4145 46 51 52 54 55 57 60 61
64 65 66 70 72 73 77 80 85 91 92
95 96 203 05 06 10 11 13 14 15
17 19 20 23 24 25 26 27 29 32 34
35 38 44 46 48 52 53 448 51 564
65 67 75 653 55 58 660 67 69 70
73 83 89 95 97 98 736 862 68 80
90 91
5049 53 59 61 64 65 76 83 84 87
98 99 105 06 08 15 16 17 20 23
24 27 223 85 89 94 95 399 557 60
64 69 86 718 23 39 42 49 59 60 65
69 73 76 79
6048 51 63 6203 07 08 12 21 24
31 48 56 61 64 70 79 81 83 88 6398
500 01 02 12 28 41 43 48 692 96
710 847 48 49 50 52 53 54 57 60
62 67 68 69 78 87 89 900 16 17 19
21 22 24 26 27 28 29 30
7063 64 65 69 70 165 67 76 79
90 203 434 36 43 47 52 53 55 56
73 75 78 79 80 527 628 29 36 37
38 41 42 723 89 91 92 803 04 930 73
8163 74 77 82 90 204 05 08 11 46
48 50 54 56 58 60 61 62 63 72 84
85 90 95 301 11 13 22 25 28 43 47
50 52 54 57 58 61 65 71 511 13 94
601 11 16 719 20 67 69 70 71 72
74 77 78 93 97 99 808 09 11 12
16 17 18 19 21 26 27 28 31
9034 35 41 42 274 75 77 78 81
86 94 95 98 301 05 10 14 21 27
31 46 48 53 60 62 68 69 70 72
85 93 404 05 06 523 757 71 896
99 902 05 13 15 16 17 19 20 22
23 25 29-A 31 34 43 48 50 51 52
54 93
10071 76 80 88 91 92 96 177 79
80 84 86 202 03 04 08 12 14 16 21
26 33 90 98 391 96 97 99 407 24
26 27 28 545 58 61 64 65 70 72 79
80 604 05 23 27 724.
Passed in Chemistry: 2665 70 72
74 900 981 90 95 99
3062 134 71 82 84 86 295 338 45
736 43 973 79 80 81 90 91 92 93
4008 15 17 20 21 22 37 151 55
56 57 66 70 73 77 85 98 99 206
11 15 18 23 38 77 81 476 573 94
869 84 926 29
5056 58 64 71 84 87 88 93 106
09 15 17 20 36 68 72 290 93 94
317 49 403 575 78 612 759 65 69
73 78 79 87 829 30 41 45 46 47
95 935 68
6078 221 47 48 50 52 55 68 333
90 540 48 61 63 691 716 18 21
23 849 52 54 57 62 94 900 10
7064 65 167 76 95 251 347 48
50 51 52 56 70 73 78 80 98 568 77
625 26 29 41 43 61 76 719 27 91
8001 174 80 81 82 85 99 210 18
23 35 36 39 42 50 81 85 88 304 432
34 44 60 524 601 03 713 16 19 25
30 97 811 23 26 67.
9032 36 40 43 48 53 56 59 63 298
304 10 14 16 20 44 49 52 96 404
45 48 82 596 99 604 61 792 922 31
50.
10091 92 233 42 55 67 74 432 600
05 39 48 66 791 93
Passed in Botany: 2696 98 701
03 07 09 10 11 14 18 19 20 21 22
26 28 30 803 04 06 08 09 12 16 940.
3004 12 13 18 25 30 173 74 80 81
85 88 92 409 10 12 13 15 16 17 19
21 22 23 24 27 28 31 32 33 37 38
44 45 47 48 51 53 66 69 73 74 80
81 82 83 86 87 90 94 96 621 791 92
93 95 96 800 01 02 03 04 05 15 30
37 38 62 64.

4236 56 66 68 69 59 80 90 91 98
131 06 07 08 09 13 19 22 23 26 35
40 435 57 60 61 63 68 70 510 12
89 97 702 13 14 905 08 25.
5191 36 37 44 54 55 56 59 62 72
84 92 93 96 203 04 05 06 08 09 10
11 14 16 90 97 307 403 08 09 10
13 19 21 22 23 25 27 28 30 31 33
35 36 40 43 45 49 51 505 94 601
07 09 11 709 92 809 16 18 20 22
25 26 28 29 33 40 87 88 926 31 34
40 41 47 49 50 52 54 57 58 59.
6078 297 89 99 300 01 07 08 10
36 35 415 20 23 24 26 29 553 55
61 63 68 71 72 73 727 31 944 46
47 48 51 52 55 60 62 65 67 68 70
76 82 87 89 94.
7001 06 220 34 32 33 34 61 485
92 95 97 516 17 20 66 67 68 74 76
646 51 68 72 74 83 997.
8088 99 404 05 07 08 14 15 19
25 36 37 48 49 51 516 21 26 37 626
33 66 74 835 37 39 42 47 49 51 56
63 66 68.
9054 55 56 58 63 64 411 16 20 26
27 47 54 57 59 63 65 76 80 83 84
86 92 94 97 98 508 09 16 21 47 652
55 57 59 61 64 65 75 84 85 86 88
91 701 63 85 91 957 60 71 78 81 83
84 85 89 93.
10098 99 103 05 339 40 74 87 88
300 437 40 41 49 646 51 52 57 59
60 86 87 88 707 25 26 30 34 36 04
98 831 36 45 46 49 50 51.
Passed in Zoology: 2697 98 701
02 03 09 11 14 18 19 20 21 22 23
26 28 29 30 802 10 940.
3604 12 13 18 23 28 30 31 34 408
10 12 13 15 17 19 21 22 24 27 28
31 53 33 36 37 38 44 45 47 48 49
50 51 52 53 54 62 69 72 73 74 75
78 79 81 82 83 84 86 87 89 90 93
94 96 622 791 92 93 95 96 800 01
02 03 04 05 11 15 30 33 44 45 49
52.
4257 58 62 63 64 65 66 68 69 74
77 79 85 86 89 90 93 96 98 301 07
08 10 15 19 20 26 28 33 34 35 37
38 39 40 455 57 58 60 61 63 67 68
70 72 76 510 12 97 702 03 13 14 28.
5131 37 44 53 53 54 55 56 57 59
62 84 92 93 96 202 04 05 06 08 09
10 11 14 15 406 08 09 10 13 19 21
23 26 27 28 30 31 34 36 40 42 43
45 51 53 607 789 92 809 12 14 16
18 20 22 25 26 27 28 33 49 51 53
56 58 59 925 26 27 31 34 35 37 39
40 41 47 49 50 52 54 57 58 59 61
62.
6071 297 98 300 01 05 07 08 15
30 33 35 553 54 55 56 60 62 63 65
68 71 72 73 79 725 30 31 942 44
45 46 47 48 51 52 55 60 62 64 67
68 70 75 76 80 82 83 84 85 86 87
89 94.
7006 212 17 20 24 32 33 34 44 45
47 49 51 485 92 95 97 98 516 17
20 643 46 51 61 72 74 76 83.
8376 78 79 84 88 92 93 97 98 99
402 04 05 06 07 08 10 11 12 14 15
18 19 20 25 27 29 31 32 33 36 37
39 41 42 44 47 48 49 51 56 57 60
66 621 26 27 33 39 40 42 53 58 60
62 66 68 74 835 37 38 39 40 42 47
49 50 51 52 56 61 63 66 67 68.
9058 411 16 19 20 26 27 29 30
39 41 47 48 54 57 59 63 65 66 70
76 79 80 82 83 84 85 86 92 94 95
96 97 98 508 09 11 15 16 21 47 652
55 56 57 64 65 68 69 75 84 86 87
88 91 701 957 58 60 62 67 71 72 78
81 83 84 85 88 89.
10097 104 07 237 39 42 49 51 52
54 55 57 60 61 64 67 69 70 83 85
87 88 441 645 46 51 52 53 57 59
60 61 66 78 79 86 87 88 725 26 29
30 34 36 40 831 36 45 46 49 50 51
58.
Passed in Geology: 3617 771 75
81 84 86 8307 09 16 17 18 19 22 25
28 32 34 35 36 37 38 39 41 42 43
44 45 47 49 50 52 53 54 55 56 57
58 59 61 64 65 67 69 71 10623 26
34 39.
Passed in Agriculture: 5837 38 40
44 45 47 51 53.
To be announced later: 2699 886
87 88 89 90 91 92 94 95 96 97 98
99 903 04 08 09 11 12 13 16 18 19
20 21 22 23 25 26 27 28 30 31 34
35 36 37 38 39 41 42 44 45 46 47
48 49 50 51 52 53 54 55 56 57 59
60 61 62 63 64 65 66 67 68 71 72
73 82 88 89 92 98.
3001 06 07 08 09 14 18 17 23
24 26 27 32 36 37 38 163 299 3101
07 11 18 22 27 28 29 34 47 74 76
77 401 11 20 34 40 528 603 723 24
27 30 31 54 55 56 58 60 61 63 66
69 70 72 73 79 80 82 83 85 97 99
806 09 10 16 19 21 22 26 28 31 32
33 34 39 40 41 46 63
4147 48 53 75 78 233 37 45 49 50
70 75 84 87 99 305 11 12 13 17 24
32 43 456 65 75 83 86 92 98 500 07
643 44 45 46 47 48 49 50 51 52 56
59 61 62 63 64 65 66 68 71 72 74
75 76 77 78 79 80 81 84 85 86 87
88 90 91 92 93 94 96 99 700 01 03
04 05 06 07 09 11 12 15 16 17 18
19 20 21 22 24 25 26 27 30 31 32.
5072 73 85 96 102 26 33 45 66
80 81 97 99 212 395 96 407 14 15
18 24 29 32 37 38 44 46 47 48 52
57 58 59 716 19 20 29 30 36 43 44
82 91 93 811 34 36 42 50.
6195 205 06 11 17 28 30 32 34 38
43 57 60 62 66 84 87 90 95 302 04
13 22 23 24 36 37 38 489 90 91 92
96 98 99 503 04 06 07 09 11 14 15
17 20 21 21 22 25 27 29 36 37 38
39 44 45 47 52 57 64 66 75 76 80
81 875 92 95 97 913 14 32 33 54
73 90 97
7158 59 60 61 68 69 70 74 77 78
83 86 92 97 99 201 02 04 07 13
16 18 19 21 22 25 26 27 28 29 30
31 35 37 39 40 41 42 43 46 48 50
53 56 57 340 63 441 44 45 72 77
82 83 84 88 96 500 01 04 06 631 32
47 49 56 65 70 80 85 768 70 72 74
75 76 78 79 80 81 82 83 84 85 86
88 93 94 95 97 98 99 800 01 02 05 10.
8173 79 92 217 25 26 27 62 64 65
68 76 83 320 40 48 74 75 80 82 83
87 94 95 96 400 01 03 16 21 24 26
28 30 45 46 54 59 62 583 84 85 86 87
88 91 92 93 96 97 98 602 04 05 06
07 08 18 20 22 23 24 28 30 31 34
35 36 38 41 43 45 47 48 49 50 782
83 84 91 92 95 98 804 05 13 15 25
32 34 36 44 59 62 64.
9273 82 350 71 75 412 14 18 22 28
36 40 53 68 74 520 647 48 49 63
70 78 79 81 93 94 99 784 892 97 96
906 10 24 28 29 35 38 40 42 55 56
64 66 73 75 82 87 91.
10090 171 76 81 83 88 89 93 94
95 97 98 200 07 17 28 29 30 31 36
38 43 44 45 46 48 50 53 56 59 63 65
68 71 76 78 79 80 81 82 542 43 49 52
53 54 62 73 76 77 78 87 88 92 94
97 603 07 09 11 17 20 22 30 32 33
36 43 44 47 50 56 58 62 68 72 74 75
77 80 83 84 728 31 32 33 35 42 834
35 39 52 53 55.
Withheld: 2786 95 893 958 3414
95 4179 341 892 921 23 5767 68 70
72 95 96 97 98 800 01 02 6220 53
54 318 88 689 7953 8232 62 70 458
510 25 9018 449 10220 66 67 610.

B.Sc. Home Science

AT THE END OF FIRST YEAR EXAMINATION

Passed in Whole Examination: 10891 97 99 901 25 26 29 33 34 37 38 39 40 41
Passed in Part I (Whole): 10980 35
Passed in English: 10883 95 98.
Passed in Part I (ii) Language: 10892 93 96 927 31 32.
Passed in Part II (Whole): 10894 95 98 927 30 36.
Passed in Physics: 10931 32 35
Passed in Chemistry: 10879 900 28 31.
Passed in Home Economics: 10878 935.
To be announced later: 10942.

AT THE END OF II YEAR EXAMINATION

PART—I.

First Class. Nil.
Second Class: 4038 45 5035 6106 7728 34 36 8032 9169 9226 55 10821 and 10825.
Third Class 2548 80 83 84 87 88 91 92 93 96 98 2600 02 05 11 12 23 25 26 27 28 30 32 2837 38 46 53 54 55 56 58 74 80 81.
3123 34 46 61 71 81 84 98 3202
03 05 06 11 14 18 21 22 25 26 28
35 48 50 55 62 63 66 67 69 71 74
76 82 87 88 89 3605 22 31 35 42
43 48 49 51 53 55 58 59 62 66 67 70
72 86 88 91 92 99 3703 04 06 09
11 13 76 79 81 82 84 88 91 92.

4007 09 37 39 44 47 51 52 53 55
58 59 60 61 64 65 70 71 72 73 74
75 79 81 82 83 4101 04 08 10 12
15 23 29 30 32 33 35 42 44 4383
86 87 88 89 91 92 93 94 95 96 98
4402 04 05 06 07 09 10 11 12 13
14 15 16 19 20 21 22 23 25 36 27
29 30 31 32 33 34 36 40 41 43 44
46 4603 13 17 24 30 34 35 4862 70
86 87 88 89 90 4900 06 18 28 29
34 35 38 43 46 47 59 66 67 69 75
77 85.
5000 06 08 11 12 13 14 18 19
23 24 25 26 37 31 33 34 36 37 38
5284 5318 19 20 21 22 29 30 31
38 41 42 50 52 53 58 60 63 72 74
81 90 91 5638 39 42 46 53 54 55
57 61 66 68 70 74 75 77 701 12 898
99 904 06 06 11 12 13 14 15 16 17
18 19 20.
6081 95 98 100 04 08 09 12 13 15
16 17 20 22 28 32 36 40 42 44 50
52 55 56 58 66 69 76 82 85 90 437
39 43 45 48 55 56 59 64 65 66 70
72 84 698 722 33 37 42 45 51 52
56 58 70 73 75 76 78 86 87 89 91
96 97 808 10 28 29 32 34 35 38 39
42.
7091 93 94 96 110 12 22 24 25 29
46 49 50 51 352 53 54 58 59 60
61 62 64 67 68 70 71 74 76 77 79
80 84 86 91 93 94 95 96 97 98 400 03
05 06 07 10 11 12 14 15 16 17 19
20 24 26 27 28 30 567 77 87 83
81 619 731 33 35 38 42 47 48 50
53 54 56 58 64 66 956 71 78 79 81.
8010 13 15 18 19 20 21 22 23
26 33 36 38 45 46 49 50 55 57 58
64 74 75 76 77 79 80 81 83 84 86
92 97 98 99 100 03 04 09 10 11
14 17 19 22 27 28 29 30 39 42 43
44 47 50 52 53 55 56 57 530 31 32
34 35 37 38 39 41 42 43 44 47 48
50 51 56 57 62 66 73 82 715 25 31
32 34 37 38 39 41 43 52 53 61 62.
9017 21 22 34 36 39 42 46 47 49
51 58 59 63 64 65 66 70 72 73 74 75
77 78 79 90 91 92 93 94 96 97 99
100 01 03 04 05 06 07 08 10 11 13
17 18 19 20 23 25 26 27 28 29 30
31 34 36 37 38 41 43 44 47 48 51
52 53 55 57 58 60 62 63 64 65 67
68 70 71 72 73 74 76 79 80 81 82 83
87 89 91 92 94 96 97 99 200 01 03
04 07 09 10 17 18 20 21 23 24 25
27 28 29 30 31 33 34 35 36 37 38
39 41 42 43 44 48 49 52 53 54 56
58 59 64 67 68 69 594 96 603 06 07
08 10 12 15 16 17 18 19 20 21 22
24 25 26 27 29 30 31 35 36-A 38
39 41 764 65 77 80 85 93 94 96 98
800 08 09 10 12 15 16 21 24 25 29
30 34 35 36 40 41 47 56 60 61 65
66 67 72 73 80 82 87 88 91.
10067 96 103 14 16 23 27 31 38
43 54 59 61 68 69 402 04 07 31 47
60 61 63 64 66 67 68 71 77 78 79
81 84 88 94 96 99 503 04 06 07 12
20 24 30 33 34 35 703 16 19 20 21
23 88 92 96 98 99 800 01 02 03 04
05 06 07 09 10 11 12 13 14 15 17
19 20 22 23 and 24.
Passed in Part I (i) English: 2501
04 06 12 17 63 65 66 79 94 95 97
99 601 07 738 39 40 45 85 94 800
30 57 76 82.
3041 48 50 52 53 54 55 131 32 33
38 52 66 68 80 82 94 96 97 99 200
10 13 16 31 41 43 46 51 52 57 59
64 77 81 84 537 43 45 46 47 606
38 54 76 77 83 90 97 98 712 14 19
871 72 75 76 84 90 965 69 73 85 93.
4036 41 46 49 50 84 85 90 98 99
100 02 09 15 25 28 31 40 354 97
438 523 24 26 29 32 77 79 81 86
600 01 11 20 21 734 47 48 49 50
53 59 66 73 76 78 80 867 99 901
09 41 55 90.
5040 463 67 68 75 80 81 85 93
95 500 02 03 59 626 48 870 900
01 02 03 05 10 67 68 69 71 77
85 89.
6047 52 53 58 59 68 78 85 87 89
105 25 27 352 89 409 11 40 58
83 595 602 04 05 772 98 833.
7023 26 35 68 73 84 116 44 54
56 266 68 70 76 339 56 69 402 566
696 716 39 40 62 815 19 20 21 26 37
38 39 941 44 45 47 62 65 72 74
80 82 93.
8006 31 35 43 67 70 73 85 87 95
96 105 12 15 35 51 469 70 80 516
19 45 59 60 65 69 716 21 23 27
42 46 56 870 72 73 78.
9024 26 31 35 37 38 40 43 45
48 52 54 60 61 68 69 76 81 82 84
85 88 95 112 14 15 22 24 32 56
75 90 93 205 22 32 47 51 57 60 61
62 63 65 66 525 32 614 759 66 74
76 79 813 17 19 26 33 33 37 45
46 50 52 53 58 59 69 996.
10002 21 69 88 98 99 101 15
19 36 45 46 70 311 16 17 21 23 24
30 39 40 406 10 12 13 14 15 18 19
21 28 33 34 39 43 50 52 55 58 70
73 86 91 501 22 36 37 744 53.
Passed in Part I (ii) Second
Language: 2508 49 50 51 52 53 54
55 56 57 58 59 60 61 62 63 65 66
67 68 69 70 71 72 73 75 77 78 79
81 82 85 86 89 94 95 97 99 601 08
04 06 07 10 12 14 15 16 17 18 20
24 29 31 33 35 733 79 85 88 94 96
97 98 800 04 05 06 07 09 15 18
19 20 23 24 26 28 29 30 32 33 34
36 42 48 51 52 57 65 66 67 76
77 82.
3124 25 26 27 28 29 30 31 32 33
35 36 37 38 39 40 41 42 43 44 45
47 48 49 50 52 53 54 55 56 58 59
60 62 63 64 65 66 67 68 69 70 73
74 76 77 78 80 82 85 88 89 91
92 93 94 95 96 97 99 200 01 04 07
08 09 10 12 13 15 19 20 23 24 27
29 30 31 32 34 36 37 40 41 42 46
51 52 54 56 59 64 65 68 72 77 78
90 537 41 602 03 04 06 07 08 09
10 11 12 14 15 16 17 18 19 20 21
23 24 25 26 27 28 29 32 33 37 38
39 40 41 44 46 47 50 52 54 56 57
60 63 64 65 68 69 73 75 76 77 78 79
80 81 83 84 89 90 93 94 95 96 97
98 700 07 08 12 15 16 17 20 21
878 82 87 93 962 63 65 66 67 68
69 70 71 72 73 75 77 78 80 83 85
86 87 89 90 93 94 95 97 98 99.
4000 01 03 04 05 06 10 12 13 14
15 16 17 18 19 20 21 22 23 26 27
28 29 30 32 33 34 35 40 41 42 43
46 48 49 50 54 57 62 63 68 76 80 85
90 91 92 93 94 95 97 98 99 100 02
06 07 09 13 14 16 18 19 20 21 22
24 25 26 27 28 31 38 39 384 85 97
99 401 08 17 18 35 39 42 45 561
63 64 65 66 67 71 73 75 76 77 78
79 80 81 85 86 90 94 600 05 06 07
08 12 14 15 20 21 25 27 29 31 33
38 39 740 51 67 865 66 67 69 74
75 76 77 79 80 82 83 85 93 94
97 98 99 903 04 05 07 08 09 10
14 16 17 18 22 24 26 27 30 36 37
39 40 41 42 48 49 50 51 53 54
55 56 57 60 61 62 63 64 65 68
72 73 74 76 80 81 82 84 88 91 92
94 95 96 97 98.
5001 02 03 04 05 07 09 10 15
17 20 28 29 30 44 45 46 283 87
88 89 93 97 98 300 03 04 06 08
10 11 12 13 14 15 16 24 26 27
28 33 34 36 37 43 44 45 46 48
54 56 57 59 61 62 64 65 66 67 68
69 71 73 76 77 78 80 84 85 88 89
92 93 94 464 554 56 57 59 60 61
62 63 65 68 70 73 75 79 80 81 83
84 86 87 88 90 91 92 97 98 99
600 02 04 06 07 08 11 12 14 15 16
19 20 21 22 23 24 25 26 27 28
31 35 40 41 45 47 48 51 56 58 59
62 65 67 69 72 80 81 82 83 84 86
87 88 89 90 92 93 95 96 98 700
05 06 08 09 10 11 14 887 88 89 90
91 92 94 95 96 900 01 07 09 10
66 68 69 73 85 90
6047 53 55 56 58 59 61 68 69 74
75 77 78 79 82 83 85 87 89 91
92 93 94 97 99 110 11 21 25 27 29
30 31 35 37 49 59 65 67 73 74 79
80 83 86 88 341 45 85 86 87 89
90 92 93 94 95 96 97 98 400 01 03
04 05 06 07 09 10 11 12 14 15 16
17 19 20 21 22 23 24 26 27 29
30 31 33 35 36 38 40 41 42 44
46 47 49 51 52 53 57 58 60 61
67 68 69 71 73 74 76 77 78 79
81 85 87 586 94 601 88 91 93 99
701 02 05 08 09 10 11 12 14 18
19 20 24 25 26 28 31 32 40 41 43
47 55 57 60 62 66 68 69 74 77
79 88 98 802 03 04 05 07 09 11
12 14 15 17 18 19 20 21 22 23
25 26 30 31 33 36 37 40 41 43
7060 61 64 65 67 68 69 73 75 77
81 84 86 87 89 97 99 116 18 19 20
23 26 27 28 30 31 32 33 37 39
44 52 54 57 338 39 45 46 48 49
50 55 56 63 66 69 72 73 75 81
82 83 85 86 87 90 401 02 08 09
22 23 31 561 62 63 64 65 68 69
70 71 72 73 75 76 78 81 82 83 84
85 86 89 90 92 93 94 95 96 97
98 600 01 02 03 04 06 07 08 09

10 11 12 13 14 17 21 88 715 16
17 21 22 23 24 25 27 29 60 32
37 39 40 41 43 44 45 53 55 57
59 63 67 941 43 44 45 47 49 50
51 52 55 58 60 61 63 64 65 66 67
69 72 73 75 76 80 82 83 88 89
95 96 97 98
8003 04 05 09 11 12 14 16 24 29
31 35 41 42 43 47 48 52 60 61 66
67 68 70 71 73 78 82 85 87 88 91
94 95 96 101 06 08 12 13 15 16 18
20 24 25 26 31 32 34 35 36 37 38
40 46 48 49 59 479 80 508 09 11 13 16
23 29 36 40 45 46 49 53 54 58 59
60 61 69 72 74 75 76 713 16 21
23 24 26 27 28 36 42 44 45 46 49
53 56 58 63 874 75 80 81
9020 23 24 25 26 27 28 30 31 32
35 37 38 40 41 43 44 45 48 50 52
53 54 55 56 57 60 61 62 67 68 69
71 76 80 81 82 83 84 85 86 87 88
89 95 98 102 09 12 14 15 21 22
24 32 35 39 40 42 45 46 54 56
61 77 78 84 85 86 90 202 06 08 10
13 45 46 47 50 51 57 61 62 65
66 625 27 95 97 99 600 01 02 04
05 32 36 37 40 759 61 62 66 68
70 71 72 73 76 78 79 84 89 90
91 801 03 06 13 23 26 33 44 45
46 48 50 52 53 62 64 69 70 74 75
77 79 81 84 85 86 89 98
10017 29 69 70 71 80 81 82 88
89 90 98 99 101 02 06 09 11 15 19
28 32 33 35 36 41 45 46 57 58 60
70 290 95 332 92 93 401 06 10
11 18 19 33 36 37 39 40 41 43 44
45 48 51 52 55 56 57 59 62 70
73 74 75 76 80 83 83 85 86 90
91 92 97 98 500 01 09 10 14 15
17 18 19 23 28 29 32 36 37 701
02 04 06 07 09 10 11 12 13 14 15 17
18 22 86 87 91 95 808 18 18 59
62
Passed in Part I (iii) General
Education: 2501 04 06 49 53 56 59
60 61 62 65 66 69 70 71 72 73 75
81 86 90 95 604 06 09 16 17 20
22 24 31 34 736 37 38 46 47 85
92 94 97 98 800 05 06 07 09 15
23 24 26 28 29 30 33 48 51 52
57 65 66 67
3039 40 41 42 45 50 52 55 56 57
69 125 33 38 39 40 41 43 45 52 63
68 73 82 87 216 17 27 34 46 57 58
61 72 78 79 81 84 85 86 90 497 98
530 34 35 42 603 07 10 12 14 15
16 18 19 25 27 28 32 34 37 38 39
40 41 44 46 47 56 57 60 65 68 69
71 73 77 76 93 94 700 01 07 08
12 14 15 16 17 19 20 854 58 65 66
89 94 965 68 69 70 72 73 77 80 86
95 96 97.
4002 03 04 05 06 08 16 18 19 21
22 23 24 25 28 32 34 36 42 46 67
90 91 102 06 16 28 34 36 37 38 39
40 346 51 99 408 18 35 37 38 39 42
45 520 24 30 61 77 81 600 11 14 15
16 18 20 25 26 29 31 32 33 36 41
738 46 61 64 66 67 73 81 866 67
69 74 77 80 82 83 85 93 94 95 97
901 03 04 05 08 09 10 14 17 24 30
32 36 37 39 40 42 48 80 51 53 57
62 65 73 74 76 80 81 84 88 90 91
92 94 95 98.
5002 03 04 05 07 09 15 17 28 29
30 40 41 44 45 46 227 28 34 35 37
38 83 87 88 89 97 98 300 02 04 06 10
11 12 13 14 16 24 26 27 28 34 39
40 46 47 48 49 54 57 59 61 62 64
66 67 68 69 70 71 73 76 77 79 80
82 89 92 93 94 465 66 68 69 72 74
78 86 90 92 93 94 95 97 500 02 56
60 88 92 97 600 12 15 16 20 23 31
37 40 45 47 48 51 56 58 59 62 65
67 69 81 82 83 84 86 87 88 90 92
93 96 98 700 05 10 11 14 860 67
67 89 93 96 900 01 03 05 78.
6047 53 58 59 75 77 78 91 92 99
103 05 10 27 29 30 31 35 37 45 59
73 74 79 80 86 89 92 340 41 46 47
48 49 50 51 84 87 89 90 91 92 97
403 05 06 07 09 11 12 14 15 16 32
34 35 36 38 41 46 47 49 52 53 60
62 68 71 73 74 75 76 79 81 85 87
605 87 90 96 97 701 04 05 07 10 11
18 25 40 43 48 55 57 60 62 66 68
69 82 84 94 801 02 03 04 05 07 09
11 13 14 16 17 18 19 20 22 26 30
31 36 37 40 43.
7026 64 65 68 73 77 87 89 97 107
08 19 20 26 30 33 39 42 43 48 262
75 78 339 42 43 44 45 46 47 48 49
51 55 56 72 75 82 83 85 87 92 404
08 09 18 22 23 25 29 31 541 66 68
69 70 71 73 74 75 76 81 83 84 85
86 89 90 92 93 95 96 97 98 600 01
02 03 04 07 10 12 13 14 16 17 18
21 89 716 18 21 26 30 32 37 43 51
52 61 62 63 67 824 26 33 942 43
44 45 47 49 51 52 58 60 81 62 63
65 66 67 73 74 75 77 80 87 88 93
94 95 96 97 98.
8002 05 06 08 09 14 16 17 42 44
47 52 54 56 61 67 71 73 82 87 91
94 105 06 12 18 24 31 34 36 37 38
40 45 48 49 51 54 59 508 11 16 19
28 36 40 45 46 49 53 54 58 65 70
72 74 76 77 684 713 15 19 21 22
23 24 26 27 28 29 33 35 36 42 45
46 48 55 56 58 60 63 876 78 79.
9019 27 28 29 32 33 37 43 50 52
53 54 55 56 57 61 62 71 95 98 102
12 21 22 24 32 35 39 40 45 49 50
54 61 66 77 78 84 85 86 93 95 202
65 06 08 11 12 13 15 22 32 45 47
60 63 65 526 43 48 614 32 40 716
59 62 66 70 71 73 74 76 79 84 89
802 13 19 23 58 59 74 75 77 79 81
84 89 998.
10020 25 69 71 82 88 90 92 101
02 06 09 11 28 48 290 93 95 96 307
09 23 24 41 91 92 93 94 98 99 400
01 05 06 09 10 11 13 13 14-15 16
17 19 20 21 22 23 24 28 29 32 33
35 36 37 39 40 42 43 44 45 48 50
52 55 58 59 62 65 70 75 76 95 511
13 15 22 23 25 28 29 701 09 11 12
17 18 22 45 46 48 49 50 51 52 54
86 87 89 91 93 94 95 97 808 16 59
60.
Passed in Part II (whole): 2550
57 63 66 67 73 78 80 84 86 87 92
93 94 96 97 98 99 600 01 02 04 05
06 07 09 11 12 13 15 16 17 22 24
25 26 27 28 29 30 31 32 788 815
24 37 38 46 51 52 53 55 65 67 68
72 76 80.
3134 48 52 54 61 62 68 71 77 81
82 89 92 93 94 95 98 200 01 02 03
06 09 10 11 12 14 16 17 18 19 20
21 22 24 25 26 30 31 34 35 41 42
50 52 55 57 59 61 62 65 66 67 68
69 71 74 76 79 84 86 87 89 90 607
14 24 27 30 31 33 34 35 42 43 53
55 57 59 69 78 86 91 92 93 97 98
99 703 04 06 07 09 11 13 14 17 854
988 89 90 91 92.
4003 21 22 28 32 34 40 41 45 47
50 51 52 56 57 58 60 61 64 68 70
71 72 74 75 76 79 80 82 89 90 92
98 100 01 04 06 10 12 26 28 30 33
34 39 42 44 386 87 88 91 92 93 94
95 96 97 98 99 401 02 06 07 08 09
10 12 13 14 15 16 17 18 19 20 22
23 25 29 30 32 33 34 35 36 37 38 39
40 43 44 45 46 580 94 600 03 26 30
31 32 33 35 744 61 69 77 867 69 80
82 94 914 15 16 18 26 29 34 38 43
44 54 55 59 60 62 66 67 68 69 72
81 83 91 92 94 95 97 98.
5003 03 05 06 08 10 11 12 13 14
15 18 19 20 21 23 25 26 28 31 33 35
36 38 39 298 318 29 31 36 37 38 39
40 41 42 44 46 47 48 50 52 53 54 56
57 58 59 60 61 62 63 64 66 67 68
69 70 71 72 74 76 78 80 81 83 83
90 91 93 94 556 88 97 604 42 46 55
54 57 61 66 67 68 69 74 75 77 82 86
88 705 07 09 11 12 891 93 96 98 99
900 01 04 06 08 10 11 12 14 15 16
17 18 19.
6056 59 78 87 98 100 01 03 04 05
08 11 12 13 15 16 17 20 22 25 27
28 29 31 35 36 40 42 44 45 50 52 55
56 58 59 69 78 82 85 86 90 383 84
85 89 90 91 97 423 24 31 34 37 39
40 41 43 45 48 49 55 58 59 65 66 71
72 73 76 81 84 85 87 690 91 98 701
02 17 18 33 37 42 45 48 51 56 57
58 60 62 66 68 74 76 78 82 86 88 91
94 96 97 98 802 05 07 08 09 10 12
17 18 19 32 23 28 29 30 35 36 37 38
39 40 41 42.
7081 87 89 92 107 08 10 12 17
32 33 25 26 29 39 43 44 49 51 52
342 46 47 48 49 53 54 55 58 59 60 61
62 64 67 68 69 70 72 73 74 75 76 80
81 83 84 85 87 88 91 92 93 95 96 97
98 400 01 02 03 05 06 07 08 09 10
11 12 14 15 16 17 18 19 22 23 24 26
27 28 30 31 586 70 77 83 84 85 87
88 90 93 95 97 601 02 03 04 07 12
15 16 19 21 716 28 29 31 33 35 36
47 50 51 61 66 946 47 60 61 75 83
96 97.
8009 14 16 20 22 24 25 32 36 38
43 45 46 47 54 55 57 58 60 62 64
74 75 76 81 83 96 97 100 04 09 10
12 13 15 32 24 27 28 29 31 35 37

39 40 42 43 44 48 49 50 51 52 53
54 55 57 59 519 23 31 34 35 37 38 41
43 47 48 50 55 57 59 62 66 69 70
71 72 73 75 713 16 32 37 39 41 42
46 53 55 58 61 62 63 871.
9022 24 28 32 37 43 50 52 53
54 55 57 60 61 63 64 66 68 70
72 73 74 75 79 81 82 83 84 85 88 90
91 92 93 94 96 98 99 103 04 05 06
07 08 18 19 20 23 24 25 27 28 29
30 31 32 34 35 36 38 39 40 41 43
45 48 50 51 54 57 60 63 64 65 67
69 70 71 72 73 74 76 77 80 81 83
86 87 88 94 201 05 07 08 10 12 15
17 18 20 24 25 26 27 29 30 33 34
35 36 37 38 39 43 44 46 47 48 49 52
54 55 57 58 59 62 64 65 66 527 607
15 16 17 19 20 21 26 29 30 31 36 36-A
38 39 40 41 766 80 93 94 96 98 800
02 03 09 12 13 15 16 19 21 24 29
30 33 35 36 45 47 50 52 56 57 58
59 60 61 64 65 66 67 72 73 74 75
77 79 80 81 82 84 86 87 88 89 91
10111 15 16 19 23 31 33 35 36 43
57 60 61 68 70 290 95 401 28 40 61
67 68 73 77 84 88 89 94 502 06 07 11
22 23 24 25 28 30 34 35 37 706 10 11
12 19 20 21 22 23 92 93 99 801 02
03 04 05 06 07 08 11 12 13 14
17 18 19 20 21 23 24 25
Passed in Mathematics First
Course 2501 09 10 11 49 55 59
83 85 95 608 735 36 37 86 800 33
36 54 57 58
3039 40 46 47 49 51 57 127 32
41 47 49 59 60 67 99 227 28 43 56
498 530 33 36 602 04 10 11 12 28
37 41 44 48 51 54 56 62 68 868
976 81 95 97.
4005 06 09 38 39 46 55 81 349
522 65 75 612 14 16 17 25 739 53
54 57 58 865 75 76 83 941 42 47
48 61 63 65 70 77 80.
5468 71 73 74 655 62 63 77 631
48 51 58 59 60 65 970 71 74 75 76
77 80 82 83.
6047 51 53 55 68 83 89 97 99 109
342 406 36 46 53 54 57 64 68 584 93
94 686 99 708 10 14 32 38 40 41
47 55 65 69 70 73 75 84 87.
7022 25 65 73 94 118 265 66 67
68 69 72 73 74 363 690 92 97 727
41 56 58 815 18 20 21 22 25 941
62 65 69 72 74.
8015 31 33 42 44 49 50 61 66 67
71 77 80 82 84 87 88 468 71 512
13 40 44 676 79 82 86 719 22 23 25
26 27 35 38 42 54 877.
9026 31 38 40 44 71 77 86 100
09 13 17 21 26 58 62 66 68 78 90
528 29 30 704 05 06 07 08 61 65
71 817 25 32 41 43 46 48 53 993.
10002 03 05 06 07 09 12 14 87
78 82 88 114 28 292 309 13 14 15
19 22 23 94 99 407 12 24 63 65 78
91 99 501.
Passed in Mathematics Second
Course: 2555 58 59 60 82 3123 97
99 602 4745 5284 626 31 35 6055
89 92 97 99 687 88 7019 262 339
52 56 66 941 43 8015 19 21 23 508
09 29 30 33 9021 71 76 86 87 97
103 528 32 808 10 992 10067 114.
Passed in Physics: 2501 06 49 54
58 60 62 65 69 70 79 82 90 91 603
08 14 796 98 800 32 42 54 56 57
59.
3123 37 39 40 41 42 43 46 55 63 64
66 67 70 96 205 13 15 23 28 29 37
39 40 43 44 46 47 48 49 51 56 604
12 15 16 18 37 38 39 40 44 47 48
49 54 56 58 62 63 64 67 867 70 968
73 81 84 97.
4000 02 05 06 38 42 43 44 46
48 49 53 54 59 62 65 67 73 78 84
383 89 561 65 79 99 601 11 14 16 20
21 25 752 55 861 63 65 66 69 70 74
83 87 90 97 98 930 32 36 39 41 42
46 48 51 53 56 57 61 64 65 70 73
74 75 76 77 80.
5231 319 20 24 468 70 71 557
59 60 75 79 80 81 86 637 39 45 55
58 59 65 862 972 74 75 80.
6047 53 58 69 81 85 106 09 37
340 41 42 87 93 94 406 07 35 42
52 57 60 693 704 05 10 12 14 47
55 65 70 73 77 84 87 89 90.
7024 25 27 65 67 68 69 70 91
116 19 20 345 52 63 66 83 94 563
79 81 86 687 97 717 19 21 22 26
37 38 39 41 42 45 55 56 57 58 63
67 817 23 30 956 62 71 74.
8019 21 29 30 31 33 48 50 66 70
73 77 79 80 84 95 98 101 05 472
512 39 40 44 49 51 679 81 85 715
22 25 34 38 43 49 54 60.
9020 21 26 33 34 35 38 39 42
69 76 77 80 87 89 97 100 09 11 12
15 17 47 52 53 55 58 61 68 84 92
93 96 526 33 34 35 36 710 61 62 65
72 76 77 808 10 17 25 26 41 43 44
46 48 53.
10002 06 15 78 80 88 92 120 27 32
38 294 303 04 09 18 20 96 99 407
21 60 70 81 90 92 96 99 503 13 702
03 87.
Passed in Chemistry: 2516 62
68 69 70 71 72 90 91 95 603 19 33
742 92 94 98 923 26 28 30 33 59
77.
3058 126 46 55 66 76 80 87 91
205 40 48 51 58 63 72 83 85 497
540 606 41 700 08 16 19 858 81
85 966 84 86.
4000 01 08 09 15 19 31 35 37 49
53 54 55 59 65 73 81 86 108 13 25
29 31 35 43 345 50 89 404 05 42
528 85 95 755 63 71 866 70 74 87
89 90 95 98 928 39 47 57 74 96.
5000 07 17 24 40 41 43 45 227
29 30 31 33 93 300 10 19 20 22 28
30 43 73 465 90 575 77 79 80 81
83 84 85 86 91 92 98 623 24 44 45
55 56 62 81 87 98 710 905.
6058 69 106 32 37 49 63 66 67
73 340 51 92 411 35 46 53 56 64
67 68 70 75 82 705 08 69 75 89
803 13 14 20 31 43.
7027 33 61 62 68 73 91 116 41
43 44 45 50 71 83 86 94 420 29
529 30 37 41 61 64 68 73 82 86
89 91 94 96 600 06 09 10 11 13
14 763 67 830 969 72.
8042 44 49 61 67 68 70 71 73
86 87 92 94 98 99 105 41 477 78
80 539 42 51 77 715 29 48.

9035 36 40 59 62 110 11 12 21
22 26 47 49 53 55 59 61 62 84 85
219 21 22 23 31 45 53 63 534 49
709 11 13 74 826 44.
10018 24 27 120 45 46 59 304
06 34 36 92 93 94 97 412 21 63 70
71 75 76 78 81 92 500 01 15 17
745 47
Passed in Botany 2514 15 75
77 618 19 20 21 23 34 35 36 743
809 18 23 26 74 81 82.
3041 43 59 60 173 74 76 80 84
85 86 88 258 60 64 72 75 77 83 83
85 88 529 623 81 82 85 87 88 89
90 94 95 96 700 08 12 19 865
78 84
4017 18 19 20 24 29 31 33 37
85 88 94 96 97 99 102 08 11 13
15 16 29 31 35 384 85 405 11 21 26
27 31 41 533 90 627 34 38 776 890
901 03 04 05 06 07 08 09 13 17
20 24 84 85 87 90.
5001 04 16 27 29 34 43 44 288
89 97 304 08 10 11 12 13 14 15
16 22 24 26 27 28 30 43 45 49 65
77 79 82 84 85 87 92 487 90 591
607 08 09 12 15 16 83 87 89 90 92
93 95 96 700 01 887 89 92 94 902
03 05 07 09 13 20 89
6074 77 167 74 414 22 26 78 83
716 19 23 24 26 803 04 16 20 21
26 31 33 34 43.
7030 76 77 124 27 28 33 38 42
46 50 57 526 36 37 38 65 67 68
69 71 73 74 75 78 92 94 96 98 99
600 09 10 11 13 14 18 831 32

995 98.
8002 04 06 106 08 11 14 17 18
19 20 25 34 38 41 45 46 47 50
59 475 80 616 53 58 60 65 74 76
77 82.
9059 65 67 197 98 99 200 03
11 13 16 19 21 31 32 41 42 50 53
67 68 69 594 96 97 603 04 05 06
10 12 18 24 25 27 32 35 37 781
84 85 91 862 78 999.
10019 21 24 26 39 99 101 02 03
46 54 59 69 305 32 39 432 39 43
44 47 48 52 55 518 20 29 32 33
36 713 14 17 18 89 91 94 95 96
97 98 809 10 15 16 63.
Passed in Zoology: 2514 75 77
620 21 23 34 35 805 09 18 20 30
74 81.
3185 87 88 91 280 82 88 623
82 88 89 96 701 02 15 16 18 20
21 858.
4012 15 20 26 29 35 85 86 87
88 91 94 96 97 99 102 15 16 20
22 23 43 385 404 21 27 41 43
532 89 90 627 34 38 765 899 903
06 08 09 13 17 20 24 28 84 85
87 89 90 96.
5000 01 04 07 17 24 27 29 30
34 44 46 302 04 06 11 12 14 15
16 33 45 49 65 79 84 87 92 465
98 592 608 83 89 92 98 703 887 89
902 13 20.
6074 77 173 414 22 27 716 22 24
26 804 11 13 14 15 33 34.
7077 128 33 41 46 48 50 54 57

(మిగతా 6 వ పేజీలో)



ఆహారం అధికంగా పండించండి
సెంట్రిఫ్యూగల్ మరియు
గృహోపయోగపు పంపులు
తయారుచేయువారు
టైప్: 4212 ఇంచ్: Impeller
రామూ ఫౌండ్రీ
చిన్ననాయకన్ పాళయం, కోయంబత్తూరు.-1.

సాఫీ అంటే ఆరోగ్యవంతమైన చర్మం పరిశుద్ధమైన రక్తం

ఢిల్లీ • కాన్పూరు • పాట్నా

MGB MGB



మైసూరు స్టేట్‌లో
దిగువ చోట్ల
మా కొత్త పార్సెల్ బుకింగ్ ఆఫీసులను తెరువబోతున్నాము
తేదీకై నిరీక్షించండి
భద్రావతి అరిసికెరె మైసూర్
కడూర్ హాస్సన్ మాండ్య
చిక్‌మగళూర్ హొలెనర్సిపూర్ తిప్తూర్
ఎం. జి. బ్రదర్స్ లారీసర్వీసు
(హె. ఆ. ఎమ్మిగనూరు)

క్రీడాలోకం

హైద్రాబాద్ రహీం ఫుట్ బాల్

హైద్రాబాద్, జూలై 4:— హైద్రాబాద్ రహీం ఫుట్‌బాల్ టోర్నీలో నిన్నటి పోటీలో ఆర్టిలరీ సెంటర్, గోల్కొండను 3—1 గోల్సుతో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఓడించింది.

వీరి 12 పాయింట్లు సాధించి, మొదటి స్థానంలో రోడ్ ట్రాన్స్‌పోర్టు, సెంట్రల్ పోలీసు శిక్షణ ఛాంపియన్లుగా వున్నారు. హైద్రాబాద్ టెలిఫోన్స్‌కు 11 పాయింట్లు వచ్చాయి. నిన్నటి గెలుపుతో ఎ. పి. పోలీసుకు కూడా 11 పాయింట్లు వచ్చాయి. రోడ్ ట్రాన్స్‌పోర్టు సెంట్రల్ పోలీసులైన్స్ ఒక పోటీ ఎక్కువ ఆడివున్నారు. ఈకారణంగా లీగు ముగిసేటప్పటికి పై నలుగురిలో ఎవ్వరు గెల్వగలరనేది చెప్పడం కష్టం.

పూనాలో మరధాన్ సెలక్షను పోటీ

పూనా, జూలై 4:— కింగ్స్‌టన్‌లో జరుగనున్న కామన్‌వెల్త్ పోటీలలో మరధాన్ [26 మైళ్ళ 382 గజాలు] పరుగుపోటీలో పాల్గొనడానికి భారత క్రీడాకారుని ఎన్నిక చేయుటానికి నిన్న ఇచ్చట పోటీ జరిగింది.

ఈ పోటీలో ధన్వాసింగ్ [సర్వీసెస్] మొదటిస్థానం జోగీందర్‌సింగ్ రెండవస్థానం సంపాదించారు. కాని, ఉభయులు ఈదూరంను ఒలింపిక్‌సంఘం అర్హతకు నిర్ణయించిన 2 గంటల 24 నిముషాల 7 సెకన్లలోపల పరుగెత్తలేకపోయారు. అందుచే సెలక్షన్ అర్హత పొందలేకపోయారు.

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 4:—

వెండి 1 కిలో గ్రాం.	353.00
,, చిల్లర 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	168.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్‌వద్ద	445.00
తిరుపత్తూరు ఆముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసు గోడౌన్	335.00
కొబ్బరినూనె 16.06	
కె. జి. ఎస్.	77.75
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	47.25

బి.ఎ., బి.ఎస్‌సి. పరీక్షఫలితాలు

(5 వ పేజీ తరువాయి)

350 51 404 20 25 29 526 65 98 608 18 995 98.

8006 106 08 11 14 17 18 19 25 32 34 36 38 45 46 47 56 59 516 60 74.

9062 65 197 98 99 200 03 16 22 23 41 67 68 69 594 96 97 603 06 08 12 18 24 25 781 89 91 862 69 78.

10101 45 54 66 308 27 33 432 33 37 39 43 56 520 29 32 33 36 707 14 15 17 18 95 98 810 16 22 63.

Passed in Geology: 3679 7978 80 87 8079 82 86 91 92 94 95 99 10317 423 29 503 10 17.

Passed in Agriculture: 5499 614 15 16 18 19 20 21 24 706 08 10 13 14.

To be announced later: 2775 76 78 80 81 82 83 84 87 89 91 93 99 801 02 03 08 11 12 14 16 17 21 25 27 31 35 39 40 41 43 44 45 47 49 50 60 61 62 63 64 69 70 71 75 78 79 84 3253 80 531 32 645 61 99-A 708-A 11-A 13-A 14-A 4382 90 400 03 24 28 47 513 14 72 87 93 97 602 10 23 37 42 863 64 68 71 72 78 81 84 91 96 902 11 12 19 25 31 33 71 78 79 83 86 93 99 5022 33 42 285 86 90 91 92 94 95 99 301 02 05 07 09 17 23 25 32 35 51 55 513 58 67 69 74 78 82 85 89 93 94 96 601 05 10 13 32 33 34 36 44 49 50 52 53 64 71 73 76 78 79 85 94 97 99 702 03 04 15 6048 49 50 54 60 62 63 64 65 66 67 70 71 72 73 76 80 84 86 88 90 102 07 18 19 23 24 26 33 34 38 39 46 48 53 54 57 60 61 62 64 68 70 71 72 75 76 77 81 84 87 91 402 18 692 94 95 706 13 15 27 29 30 34 35 36 39 44 46 49 50 53 54 59 61 63 67 81 92 93 95 99 800 06 45 7063 66 72 74 78 79 80 82 83 85 88 90 93 95 98 100 01 02 03 05 06 09 11 13 14 15 21 34 35 36 40 53 55 340 41 57 65 78 89 99 413 21 746 49 60 954 57 59 68 70 84 90 94 8000 03 07 26 27 39 40 53 59 65 72 90 93 123 33 58 510 14 15 17 18 20 21 24 25 26 27 28 52 56 63 64 67 68 78 79 80 714 17 18 20 40 57 59 9598 609 11 13 28 33 758 60 63 67 69 75 82 86 87 88 92 95 97 99 804 05 07 11 14 18 20 22 27 28 31 39 42 49 51 54 55 90 10072 74 75 76 77 79 83 84 85 86 87 91 93 94 95 97 100 04 05 07 08 10 12 21 22 24 25 26 30 34 37 40 42 44 49 51 52 53 55 56 62 63 64 65 67 446 49 53 54 72 521 26 27 31.

Withheld: 2786 95 4892 921 23 5981 6141 388 689 7953 8069 747 51 9018 133.

చైనాతో యుద్ధం రాదని అమెరికా విశ్వాసం

జాన్సన్ సలహాదారుని ప్రకటన

వాషింగ్టన్, జూలై 4:— హనోయ్, హైఫాంగ్‌లపై దాడి జరిగినప్పటికీ, చైనాతో బాహాటంగా యుద్ధం రాగల ప్రమాదం అమెరికాకు లేదని జాన్సన్ ప్రత్యేక సలహాదారుడైన వాల్ట్ రోస్టోవ్ ప్రకటించారు.

అమెరికా దాడులపై ప్రపంచ వ్యాప్తంగా చెలరేగిన విమర్శలు వియత్నామ్ యుద్ధంలో చైనా జోక్యానికి దారితీయగలవన్న వాదనను ఖండించారు.

టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెసిడెంట్ జాన్సన్ చెప్పినట్లు చైనానుంచి అమెరికాకు కావలసినది ఏమీ లేదని, చైనాకు కూడా ఈవిషయం తెలుసునని ఆశిస్తున్నామని రోస్టోవ్ అన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి రస్క్ ఫిలిప్పైన్స్ అధ్యక్షునితో నిన్న 80 నిమిషాలపాటు వియత్నామ్‌పై మంతనాలు జరిపారు.

వియత్నామ్ రంగంలో ప్రస్తుతం అమెరికాదే పైచేయి అని, త్వరలోనే సుస్థిర రాజకీయ పరిస్థితి ఏర్పడగలదని ఆశిస్తున్నామని తరువాత వెలువడిన ప్రకటన సూచిస్తున్నది.

చైనాబాలిక ప్రతిభ

లండను, జూలై 4:— రెండు సంవత్సరాల క్రింద ఇక్కడికో చైనా బాలిక వచ్చింది అప్పటికి ఒక్క ఇంగ్లీషు ముక్క రాదు. కాని ఈఏడు ఒక వ్యాసరచనపోటీలో బహుమానం సంపాదించింది. ఈ పోటీకి 71 స్కూళ్ళనుంచి 1800 మంది వచ్చారు. ఇంతకీ ఆబాలిక వయస్సు తొమ్మిది ఏళ్ళు. పేరు ఎస్ యూలై. తండ్రి ఒక చిన్న దుకాణం నడుపుతాడు. హెడ్‌మాస్టర్ ఇలాచెప్పాడు: ఆ అమ్మాయి అక్షరాలు మొదలు పెట్టింది. రెండేళ్ళలో ఇంగ్లీషు మాట్లాడటంలో, వ్రాయడంలో ఇక్కడి పిల్లల్ని మించిపోయింది' పోటీవ్యాసం 'దయ్యాల కొంప'పైన.

ఇండియాలో రూపాయి విలువ తగ్గింపు దృష్ట్యా నేపాల్ ఆర్థిక స్థితి పరిశీలన

ఖాట్మండూ, జూలై 4:— భారతదేశపు రూపాయి విలువ తగ్గింపుద్వారా నేపాల్ ఆర్థిక పరిస్థితిలో ఏర్పడేమార్పును పరిశోధించడానికి నేపాల్ ప్రభుత్వం ఆర్థికమేనేజిమెంటు సంఘం ఒకటి నియమించింది. దానికి రాష్ట్ర బ్యాంకు గవర్నరు పద్మమ్నలాల్ రాజభండారీ అధ్యక్షులు. ఈ కమిటీ కొద్ది రోజులలోనే ఒక తాత్కాలికపు రిపోర్టులను, తర్వాత పూర్తి రిపోర్టునూ అంద జేస్తుంది.

మద్రాసులో లెనిన్‌గ్రాడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్

మద్రాసు, జూలై 4:— భారతదేశంలోని శాస్త్రీయ విద్యాభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నవనీ, భారతదేశం ఈ విజయాలకు గర్వించవచ్చునని భారతదేశాన్ని సందర్శించిన లెనిన్‌గ్రాడ్ యూనివర్సిటి థియోరెటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ అలెగ్జాండర్‌తుంబ్ అన్నారు.

ఢిల్లీ, ఉదయపూర్, బొంబాయి బెంగుళూరులను సందర్శించిన అనంతరం ఆయన మద్రాసుకు వచ్చారు. రష్యా—భారత సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం క్రింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌చే ఆయన పర్యటన ఏర్పాటుచేయబడింది మద్రాసులో ఆయన యూనివర్సిటీ ఫిజిక్స్‌శాఖను, లెక్కలసంస్థను, భారత సాంకేతిక విద్యాసంస్థను, ఇతర శాస్త్రీయ విద్యా కేంద్రాలను సందర్శించారు ఈ సంస్థలలో ప్రొఫెసర్ల అనుభవాన్ని ప్రశంసించారు

ఒక నెలపాటు తాను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వుండగలననీ ఆయన తెలిపారు

లండన్, జూలై 2 —బ్రిటిష్ పాలనక్రిందఉంటున్నబార్బడోస్‌దీవినవంబరు 30నుండిస్వతంత్రదేశంగాఅవతరిస్తుంది 160చదరపుమైళ్ల వైశాల్యంగల ఈదీవిజనాభారెండున్నరలక్షలు

రేడియో

బుధవారం, జూలై 5
శక 1888—ఆషాఢ 14

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తి ముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా. 7—15 బి. రామాంజనేయులు: నాదస్వరం. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—50 తె వా., సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, 5—50 పద్యపఠనం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయిక విషయాలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 భారతదర్పణం, 7—35 చిత్రసీమ, 7—45 కాలచక్రం: జరుగుతున్న సంఘటనలు — ప్రసంగం, 8—00 విజయవాడ వలె, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 ముత్తుస్వామి దీక్షితర్ కృతులు. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ. సాయంత్రం 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—45 బి. రామాంజనేయులు: నాదస్వరం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం: 12—15 వార్తలు, వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, పద్యపఠనం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం 6—30 పంట సీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 ప్రజాస్వామ్యంమనాలంటే: ప్రసంగం, 7—45 లలిత సంగీతం, 8—00 దొంగల ముఠా నాటిక, 8—30 చిత్ర తరంగిణి: ఫిల్మ్ సంగీతం, 9—45 అమృతవర్షిణి, 10—35 ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం. 6—00 వందేమాతరం, మంగళగానము, 6—05 ఎ ఆర్ కన్నన్, 7—00 వాద్య సంగీతం, 7—30 సంగీతామృతం, 8—15 జి ఎస్ బాలసుబ్రహ్మణ్యం, 9—00 చిత్రగానం, 9—30 ఇ ఎస్ పద్మజ, 10—00 ఎ ఆర్. కన్నన్ మధ్యాహ్నం 12—30 ఆర్ నాగలక్ష్మి కృష్ణన్, 1—40 వాద్య గోష్ఠి సాయంత్రం 6—30 జె రామయ్య వయొలిన్, 6—20 చిత్రగానం, 8—30 ఘనం కృష్ణ అయ్యర్ కృతులు, 10—30 చిత్రగానం, 11—00 ఆర్ పిచ్చుమణి వీణ, 12—00 ప్రసార సమాప్తి.



మీకుటుంబ ఆరోగ్యముకోసం విటమినులు మరియు ఖనిజములు ఆవశ్యకం.

ఇవి చాలినన్ని వారికి లభించుచున్నవా?



క్రొత్త విమ్‌గ్రన్® మల్టిపుల్ విటమినులు- ఖనిజముల బిళ్లలు!

విటమినులు మరియు ఖనిజముల లోటు మీ కుటుంబ ఆరోగ్యమును పాడుజేయును. అలసట, జలుబు, ఆకలి మందం, నీరసము, చర్మవ్యాధులు మరియు పళ్ల జబ్బులు...ఇవి, ముఖ్యావశ్యకమైన విటమినులు మరియు ఖనిజముల లోటు వల్ల సామాన్యంగా సంభవించుచుండును.

ఎంతో జాగ్రత్తయైన శ్రద్ధతో యోచించి తయారుచేయబడు ఆహారములందు సహితము ఇంకా ఈ విటమినులు, ఖనిజములను గురించి తరుచు లోపం కలుగును. మనమైన, పుష్టికర ఆహారమంతయు సంతులితమైన ఆహారము కానేరదు. అనేక విధాల ఆహారములందు విటమినులు ఖనిజముల లోటు వుండును. అట్టి సందర్భంలో మీ కుటుంబము ముఖ్యావశ్యకమైన విటమినులు, ఖనిజములు అన్నియు — సరియైన మోతాదులలో పొందుచున్నారని మీరు ఎట్లు నిర్ధారణ చేసుకోగలరు?

మీ కుటుంబములో ప్రతి ఒక్కరికిన్నీ ఈ ముఖ్యావశ్యకమైన పుష్టికర పదార్థములను వారికి కావలసిన మోతాదులలో రూఢిగా లభించుచుండుటకు వారికి విమ్‌గ్రన్—స్క్విబ్ మల్టిపుల్ విటమినులు - ఖనిజముల బిళ్లలను ఇవ్వండి. రోజుకి ఒక్కటి ఈ ఆరోగ్యకరమైన అలవాటును నేటి నుండియే ఎందుకు ప్రారంభించగూడదు?

విమ్‌గ్రన్‌తో పదకొండు ముఖ్యమైన విటమినులు, ఎనిమిది ఖనిజములు సరియైన మోతాదులలో వున్నవి. ఎఱ్ఱని రక్తకణములను వృద్ధి పరచి, శక్తిని కలిగించుటకు ఐరన్, ఎముకలను, పళ్లను దృఢముగా నుంచుటకు కాల్షియమ్, జలుబును నిరోధించే శక్తిని బలపరచుటకు విటమిను సి, మంచి నేత్ర దృష్టికి మరియు ఆరోగ్యవంతమైన చర్మమునకు విటమిను ఎ, ఆకలిని పుట్టించి అంతర్యశక్తిని పెంపొందించుటకు విటమిను బి 12, అంతేగాక మీ కుటుంబ ఆరోగ్యము నిమిత్తం అవసరమైన ఇంకా యితర ముఖ్యమైన పుష్టికర పదార్థములు గలవు.

విమ్‌గ్రన్ ఒక్క బిళ్ల ఖరీదు సుమారు 13 పైసలు మాత్రమే, మీ కుటుంబ ఆరోగ్యము కోసం నిజంగా బహుస్వల్ప ఖర్చు. ఈ దినమే విమ్‌గ్రన్ కొనండి – ప్రతి దినమూ విమ్‌గ్రన్ తీసుకోండి.

విమ్‌గ్రన్®

విమ్‌గ్రన్ ఒక్క బిళ్లే దినమునకు మీకు పుష్టికరం

SQUIBB SARABHAI CHEMICALS

సీమెన్స్ నుంచి—పూర్తి రేంజ్ స్విచ్‌గియర్...

SIEMENS INDIA



ఒక ముఖ్యమైన వస్తువు: అత్యంత వివిధోపయుక్త మగుటయే గాక ఇమిడికైన డిజైన్‌లో వుండే సీమెన్స్ యొక్క క్రొత్త జిటి-సిస్టమ్ స్విచ బోర్డులలోని మోటర్ కంట్రోల్ సెంటర్స్

వివిధ పారిశ్రామిక ఆవశ్యకతలకు సీమెన్స్ యొక్క క్రొత్త యూనిట్ టైప్ నిర్మాణముగల జి టి-సిస్టమ్ స్విచ్ బోర్డులు చక్కగా ఉపయోగపడతాయి. వివిధోపయుక్తమై, ఇమిడిక గలిగి, అది పెట్టుటకు, మరమ్మతు చేయుటకు సులభంగా వుంటుంది. 50 సైకిల్స్‌కు 500 ఓల్టుల ఎ. సి. కరెంట్ వరకు, 1250 ఏంపియర్‌ల బజ్ బార్ రేటింగ్‌లు లభించును.

Bensons/IISE-179



జి టి-సిస్టమ్‌లోని యూనిట్ టైప్ మోటర్ కంట్రోల్ సెంటర్

ఇతర ఉత్తమ లక్షణములు:

- యూనిట్ టైప్: కావలసిన ఏ స్విచ్‌బోర్డ్‌గా నైనా, జి టి హౌసింగ్‌లను అమర్చవచ్చును. అవసరమైనప్పుడల్లా, తరువాత, ఎక్స్‌టెండ్ చేయుకునేందుపాయముపుంటుంది.
- వివిధోపయుక్తమైన నిర్మాణము: గోడను అమర్చే టైప్, పెడస్టల్ మీద అమర్చే టైప్ మరియు లోపల, బయట పనులకు వీలుగా అమర్చబడగలిగే జి టి-సిస్టమ్ స్విచ్ బోర్డులు వుంటాయి.
- శీఘ్రకాలంలో అందుబాటు చేయబడును: ఎక్విప్‌మెంట్‌ను స్టాండర్డ్ బేస్ ప్లేట్ మరియు స్టాండర్డ్ హౌసింగ్‌లను వాడుతాం, తగు విధంగా ముందరే చేయబడిన మోటర్ కంట్రోల్ సెంటర్స్ కూడా శీఘ్రకాలంలో అందుబాటు చెయ్యబడగలవు.

ఈ కూపన్‌ను నింపి సీమెన్స్, 84, వీర్ నారిమన్ రోడ్, బొంబాయి-1కు పోస్ట్ ద్వారా పంపండి.

జి టి-సిస్టమ్‌లోని మోటర్ కంట్రోల్ సెంటర్స్ గురించి నాకు వృత్తమును పంపండి

పేరు ______

కంపెనీ ______

______

ఎడ్రెస్ ______

______

సీమెన్స్ ఇంజినీరింగ్ & మేన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్

అహమదాబాద్ . బెంగుళూరు . బొంబాయి . కలకత్తా . హైదరాబాద్ . లక్నో . మద్రాస్ . నాగపూర్ . న్యూఢిల్లీ . పాట్నా . రూర్కేలా . త్రివేండ్రమ్ . విశాఖపట్నము.

హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు అధికారంపొందిన డీలర్లు :

పత్నీ అండ్ కంపెనీ, 87 సరోజినీదేవి రోడ్, సికింద్రాబాదు

డబ్బు! డబ్బు! డబ్బు!

ఏదీ ఇదిగో: ఆఖరికి అందింది డబ్బు కాలేజి చదువుకు! శంకర్ ఆనందానికి అంతులేదు.

స్కూలుఫైనలు కాగానే కాలేజి చదువుకు డబ్బులేక గుమాస్తాగా చేరాడు. మరణానికి ముందు తన తండ్రి తీసుకున్న విద్యావార్షిక పట్టా పరిణతి చెందినదని ఎల్‌ఐసి నుండి ఉత్తరం వచ్చింది

పూర్వపు రోజుల్లో అవిభక్త కుటుంబం శంకర్ చదువు గురించి శ్రద్ధ వహించేది. కాని ఆ అవిభక్త కుటుంబం నేడు విచ్ఛిన్నమవుతో అందువల్లనే అందరూ తమ భార్యా పిల్లల ఆర్థిక రక్షణకు జీవిత భీమానే ఆశ్రయిస్తున్నారు. మీరుకూడా మీ కుటుంబానికి జీవిత భీమాద్వారా ఏర్పాటు చేశారు?

జీవిత భీమాకు ప్రతిగా మరొకటి లేదు

ASP/LIC-Z-8

Printed and Published by S. V Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ ★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి . 31 సంచిక : 182 విజయవాడ 6.7-1966 బుధవారం పేజీలు 6 : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

పొట్టలు తగ్గించే రొట్టెలు.

లండన్, జులై 5:— స్థూలకాయంతో బాధపడేవా రనేక మంది వుంటారు. చలాకీతనం పోయి, ఎంతో దిగులుపడుతూ వుంటారు వారంతా! 'కొంచెం తగ్గితే బాగుండును' అనే కల తప్ప మరో ఆలోచనవుండదు. ఇలాటివారికి తిండి తగ్గించినా పొట్టలు పెరుగుతూనే వుంటాయి. ఈ పొట్టలు తగ్గించ డానికి లండన్‌లో ఇప్పుడో రొట్టె కనిపెట్టారుట. అదితింటే గాలితీసిన టైరులలాగా అయిపోతారట. అప్పుడే ఒక పాతిక మంది ఈరొట్టెలద్వారా 'శరీరభారాన్ని' వదిలించుకోగలిగారట.

మైసూర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కాంగ్రెస్ కార్యవర్గ ఆదేశం

ఉభయులు సమావేశమై ఏకసభ్య సరిహద్దు సంఘం అధికారాలను నిర్ణయించాలి

రెండు నెలల్లో ఒప్పందం కుదరనిపక్షంలో వివాదాన్ని కార్యవర్గానికి నివేదించాలని సలహా

జులై 18 న కాంగ్రెస్ ఎన్నికలసంఘం సమావేశం

న్యూఢిల్లీ, జులై 5:— మైసూరు-మహారాష్ట్ర సరిహద్దు వివాద పరిశీలనకై నియమించనున్న సరిహద్దు కమిషన్ అధికారాలను నిర్దేశించే నిమిత్తం రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ముఖాముఖి సంప్రతింపులద్వారా అంగీకారానికి రావలసిందని కాంగ్రెస్ కార్యవర్గం నేడు ఆదేశించింది.

రెండు నెలలలోగా అంగీకారం సాధ్యంకాని పక్షంలో తిరిగి వివాదాన్ని కార్యవర్గానికి నివేదించాలని తీర్మానంలో స్పష్టంచేయబడింది.

అంతకుముందు మైసూరు, మహారాష్ట్రలకు చెందిన కార్యవర్గ సభ్యులు సరిహద్దు వివాదాలపై తమ వైఖరిని సమావేశంలో పునరుద్ఘాటించారు.

రెండుగంటలపాటు జరిగిన కార్యవర్గ సమావేశానికి శ్రీ కామరాజ్ అధ్యక్షత వహించారు.

కాంగ్రెస్ కార్యవర్గం నేడు చేసిన నిర్ణయం, బొంబాయిలో కాంగ్రెస్ కార్యవర్గం చేసిన నిర్ణయంపట్ల తీవ్రంగా ఆందోళన సాగిస్తున్న మైసూరు కాంగ్రెస్ నాయకులకు ఎంతో ఉపశమనం కలిగించింది.

నేటి కాంగ్రెస్ కార్యవర్గం సమావేశంలో శ్రీ నిజలింగప్ప చర్చను ప్రారంభిస్తూ, ఈ సమస్యపై మైసూరు ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నదీ వివరించారు. రాష్ట్రాల పునర్నిర్మాణ చట్టంక్రింద ఇదివరకే పరిష్కారం అయిపోయిన ఏ సమస్యనైనా తిరగదోడడం జరిగినప్పుడు ఉత్పన్నం అయ్యే పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి బాధ్యత వహించజాలదని ఆయన స్పష్టం చేశారు.

శ్రీ చవన్, మహారాష్ట్ర వాదాన్ని పునరుద్ఘాటిస్తూ, కాంగ్రెసు కార్యవర్గం ఇంతకు ముందు చేసిన నిర్ణయాన్ని, ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే, హాని జరుగగలదని అన్నారు. ఈ సమస్యను సాంగోపాంగంగా పూర్వాపరాలను పరిశీలించిన పిదపనే, ఏకసభ్య సంఘాన్ని నియమించాలని కాంగ్రెస్ కార్యవర్గం నిర్ణయించడం జరిగినదని ఆయన అన్నారు. ఇది జాతీయ నిర్ణయమని, అక్షరాల ఇది అమలు జరగవలసినదేనని, దీనికి కట్టుబడి ఉండడానికి మహారాష్ట్ర పూర్తిగా సంసిద్ధమై ఉన్నదని ఆయన తెలియజేశారు.

ఈ ఏకసభ్య సంఘాన్ని నియమించడం అంతగా అవసరమని భావిస్తే, అది జనరల్ ఎన్నికల తరవాతనే జరగాలని శ్రీ మురార్జీ దేశాయ్, మరి కొద్దిమంది సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

నేటి కాంగ్రెసు కార్యవర్గం సమావేశానికి హాజరైన వారిలో ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి కాక, శ్రీ అతుల్యఘోష్, శ్రీ సంజీవరెడ్డి, శ్రీ డి. సంజీవయ్య, శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీ వై. బి. చవన్, శ్రీ జి. ఎల్. నందా, శ్రీ జగజీవన్‌రావ్, శ్రీ నిజలింగప్ప డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్, శ్రీ మోహన్‌లాల్ సుఖాడియా, శ్రీ బిజూ పట్నాయక్, శ్రీ దర్బారాసింగ్, శ్రీ యు. ఎన్. డేబర్, శ్రీ వి.కె. కృష్ణమీనన్, శ్రీ స్వరణ్‌సింగ్, శ్రీ సాదిక్ ఆలీ, శ్రీ టి. మణ్యన్ ఉన్నారు.

శ్రీ ఎస్. కె. పాటిల్, శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహమ్మద్‌లు ఢిల్లీలో లేనందున వారు సమావేశానికి హాజరు కాలేదు.

18వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల సంఘం సమావేశమై అభ్యర్థుల ఎన్నిక, రానున్న ఎన్నికలకు సంబంధించిన తదితర సమస్యలను గురించి పరిశీలించనున్నది.

నేటి సమావేశంలోనే ప్రభుత్వ ఆర్థిక విధానాలు గురించి ముఖ్యంగా రూపాయి విలువ తగ్గింపు గురించి చర్చించాలని ఆదిలో నిర్ణయించారు. రూపాయి విలువ తగ్గింపు గురించి ఆదివరకే ఒక పత్రం తయారుచేయబడినది, దీనిని పరిశీలించడానికి తగిన వ్యవధి కావాలని సభ్యులు కోరినందున తిరిగి 19న కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

కొత్తగూడెం థర్మల్ కేంద్రం

మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాదు, జులై 5:— కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో 60 మెగావాట్ల యూనిట్ నేటి నుండి ఉత్పత్తి ప్రారంభించింది. మాచ్‌ఖండ్— నెల్లూరు గ్రిడ్ ఈ థర్మల్ కేంద్రం అనుబంధించబడింది.

ప్రపంచ బ్యాంకు సహాయంతో కొత్తగూడెం వద్ద తలపెట్టిన బ్రహ్మాండమైనథర్మల్ ప్రాజెక్టులో నేడు ఉత్పత్తి ప్రారంభించినది మొదటి యూనిట్. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుచ్ఛక్తి కొరత తగ్గించడానికి ఇది చాలవరకుతోడ్పడవచ్చు.

నల్గొండ, వరంగల్ జిల్లాలలో కాంగ్రెస్, కమ్యూనిస్టు సంఘర్షణలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 5:— నల్గొండ వరంగల్ జిల్లాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఆయా ప్రాంతాలలో జరిగిన సంఘర్షణలపై పోలీసు ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దర్యాప్తుచేశారు. రెండుజిల్లాలలో అక్కడక్కడా ఇరుపక్షాలమధ్య చాలా సంఘర్షణలు ఒకపద్ధతిలో ప్రారంభమైనట్లు పోలీసు ఉద్యోగులు సమర్పించిన నివేదికలు తెలుపుతున్నవి.

నల్గొండజిల్లా సీలమర్రిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులమధ్య జులై రెండవతేదీన పోరాటం జరిగినదనీ, ఇరుపక్షాలవారు స్థానిక దేవాలయం ఎదుట చట్టవిరుద్ధంగా కూడి పోరాడారనీ నేడు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వార్త తెలుపుతున్నది. ఈ పోరాటంలో కర్రలు, రాళ్ళు వాడారట.

"తుదకు కాంగ్రెస్‌పార్టీకి చెందినవారు తుపాకులు వాడారు. వారిలో ఒకరు మూడు గుండ్లు పేల్చాడు. ఆకారణంగా పన్నెండు మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు ప్రమాదపరిస్థితిలో ఉన్నారు."

గాయపడిన వారినందరినీ నల్గొండ గోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇట్టివంభావాలు మళ్ళీ జరుగకుండా భద్రతాచర్యలు గైకొనబడినవి.

నర్కేపేటపై దాడి

కాంగ్రెస్ కమ్యూనిస్టులమధ్య స్వల్ప తగాదాలు కారణంగా జులై ఒకటవతేదీన నర్కేపేటపై దాదాపు నలభైమంది కమ్యూనిస్టులు చేయాలని సిద్ధపడిచేసిన దాడిలో రాళ్ళురువ్వారు. ఇలా రాళ్ళురువ్వడంలో ఒకరు గాయపడినట్లు వరంగల్‌నుంచి సమాచారం చేరింది.

"(కమ్యూనిస్టులు జూన్ 29 న ఇద్దరు కాంగ్రెస్‌వాదులను కొట్టారు. కొట్టబడిన కాంగ్రెస్‌వాదులు దెబ్బలు కొట్టిన నలుగురిలో ఒకరిని పట్టుకుని చితక కొట్టారు."

మాడేపల్లి కమ్యూనిస్టులు చితకకొట్టబడిన వానిపక్షాన జులై ఒకటవతేదీన నర్కేపేటపై దాడి జరిపారు.

"చాలారోజులనుంచి వారికి కక్షలున్న కాంగ్రెస్‌వారిని కొట్టాలనే ఉద్దేశంతో" ఆరోజున దాదాపు నలభైమంది కమ్యూనిస్టులు నరికేపేట వెళ్ళారు. ఈ సమాచారంతెలిసి దాదాపు వందమంది కాంగ్రెస్‌వారుకూడా గ్రామంలో సమావేశమైనారు. వీరిని కమ్యూనిస్టులు చూచారు. కాంగ్రెస్ వారిసంఖ్యాబలం ఎక్కువ. అందువలన వెనుకకుతగ్గారు.

కాంగ్రెస్‌వారు కమ్యూనిస్టుల వెంటబడి గ్రామ పరిసరాలవరకు తరిమివేశారు. ఈ వేట పడడంలో వారురాళ్ళను విసిరారు. ఒక కమ్యూనిస్టుకు దెబ్బతగిలింది. తీవ్రంగా గాయపడ్డాడు. బళ్ళుగాడిలో పడిపోయాడు" అని ఆ వార్త వివరిస్తున్నది.

దేవళపల్లిలో పోరాటం

మెదక్‌జిల్లా దేవళపల్లిలో జూన్ 30 వ తేదీన "హరిజనుల, తదితరుల"పై 31 మంది కర్రలు, తుపాకులు పుచ్చుకుని, రాళ్ళు రువ్వారు. గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇరవైమంది గాయపడ్డారు.

గాయపడినవారిలో అయిదుగురిని ఒక ఆస్పత్రిలో చేర్చారనీ, మిగిలినవారు బయట ఉండి చికిత్స పొందుతున్నారనీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు అందిన ఒకవార్త తెలుపుతున్నది. ఈ సందర్భంగా జిల్లాపోలీసులు ఆరుగురిని అరెస్టుచేశారు.

ఇలా గాయపడినవారిలో ఎవరికీ తుపాకి గుండ్లు తగలలేదు. ఈ పోరాటంభూమి తగాదా కారణంగా వచ్చినట్లు ఆ వార్త తెలియజేస్తున్నది.

పెళ్ళూరు గ్రామంలో సంఘటన

పెళ్ళూరు గ్రామంలో జులై ఒకటవ తేదీన ఇరుపక్షాలమధ్య జరిగిన సంఘర్షణలో ఒకరుమరణించినట్లు మరి ముగ్గురు గాయపడినట్లు గుంటూరుజిల్లానుంచి వచ్చిన సమాచారవార్త తెలుపుతున్నది.

బొంబాయి వద్ద రైళ్ళ రాకపోకలకు అంతరాయం

బొంబాయి, జులై 5:— సెంట్రల్ రైల్వేలో ఇక్కడి చుట్టుప్రక్కల స్టేషన్‌లలో ఒకటైన ఘట్కోపార్ స్టేషన్‌వద్ద సీజన్ టిక్కెట్ ప్రయాణికులు నేటి ఉదయం వచ్చే, పోయే రైళ్లపై రాళ్ళువేసి, స్టేషన్‌కు ఒకచోట నిప్పు పెట్టినందున ఈరైల్వేలో మైన్‌లైన్ ట్రాఫిక్, చుట్టుప్రక్కలకువెళ్ళే రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.

బొంబాయినుంచి వస్తున్న స్థానిక రైలు ఒకటి ఘట్కోపార్ స్టేషన్ బయట సిగ్నల్‌వద్ద ఆగివుంది బొంబాయివైపు వెళ్ళడానికి మరొక రైలు స్టేషన్ ప్లాట్‌ఫారంలో వుంది స్టేషన్‌లో ఒకరు మరొక రైలుప్రమాదం కొద్దిలో తప్పిపోయిందని భావించి, ఆందోళనతో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.

బుఖారెస్టులో సోవియెట్ కూటమి రాజ్యాల సమావేశం

బుఖారెస్టు, జులై 5:— అట్లాంటిక్ రక్షణ కూటాలు, వార్సా రక్షణ సంధి రాజ్యాల మధ్య సంప్రదింపుల నిమిత్తం చర్యలు తీసుకోవాలని రుమేనియా చేసిన సూచనపై బుఖారెస్టులో సోవియెట్ కూటమి రాజ్యాల నాయకుల సమావేశం ప్రారంభమయింది. రష్యాతో సహా ఆరు తూర్పు యూరప్ రాజ్యాల ప్రధానులు, విదేశాంగ మంత్రులు, కమ్యూనిస్టు నాయకులు రహస్య సమాలోచనలు నిన్నటి నుండి ప్రారంభించారు.

రుమేనియా కమ్యూనిస్టుపార్టీ నాయకుడు తూర్పుయూరప్, రష్యా నాయకులకు స్వాగతం చెప్పారు.

1965 జనవరి తరువాత ఇంతమంది కమ్యూనిస్టు దేశాల నాయకులు ఒకచోట సమావేశం కావడం ఇదే మొదటిసారి.

చిత్రజగత్తు

'మన భానుమూర్తి గడ్డం పెంచుతున్నాడెందుకు గురూ?......'

ఊళ్లో అందరిదగ్గరా అప్పులేగా! వాళ్ళుపోల్చుకోకుండా వుండాలని అయ్యుంటుంది!.....'

ఫ్రాన్సు అణ్వస్త్ర పరీక్షపట్ల ఇండియా విచారం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 5:— ఫ్రాన్స్, గత వారం చివరలో పసిఫిక్‌లో అణ్వస్త్ర పరీక్ష జరిపినందుకు భారత ప్రభుత్వం తన దౌత్య ప్రతినిధులద్వారా విచారాన్ని తెలిపింది.

మాస్కోలో జరిగిన అణ్వస్త్ర నిషేధ సంధిపై ఇంతవరకూ సంతకాలు చేయకుండా ఉన్న దేశాలు ఇప్పటికైనా సంతకాలుచేసి, అణ్వస్త్ర పరీక్షలు పూర్తిగా నిలిపివేయడానికి తోడ్పడగలవని ఇండియా ఆశిస్తున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు నేడు తెలియజేశారు.

ఫ్రాన్స్ జరిపిన అణ్వస్త్ర పరీక్షపై ఇండియా అధికార వైఖరిని గూర్చి ప్రతినిధి వివరించారు.

అక్టోబర్ 2 వరకు పంజాబ్‌లో రాష్ట్రపతి పరిపాలన

—అధికార ప్రకటన

న్యూఢిల్లీ, జులై 5 :— రేపటినుండి పంజాబ్‌లో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెడుతున్నట్లు నేటి సాయంత్రం ఇక్కడ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి పాలన మూడు నెలలు మాత్రం — అంటే అక్టోబరు 2 వ తేదీవరకు కొనసాగుతుంది. అప్పటికి పంజాబ్, హరియానా రాష్ట్రాలు ఏర్పడుతాయి.

రాజ్యాంగ నిబంధనల అనుసరించి పంజాబ్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడానికి వీలుకాని పరిస్థితి ఉత్పన్నమైనట్లు రాష్ట్రపతి విశ్వసిస్తున్న ఫలితంగా ఈ చర్య గైకొన్నట్లు ప్రకటనలో పేర్కొనబడింది.

పంజాబ్ శాసనమండలి శాసనసభలను రద్దు చేయలేదు — కాని ఉభయ శాసనసభలు పనిచేయవు. అంటే సభ్యులకుమాత్రం నెలసరి జీతాలు ముడతాయని అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

పంజాబ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పంజాబ్ శాసనసభల ముందుంచడం జరగదు. శాసనసభ్యుల అభిప్రాయార్థమై శాసనసభకు సమర్పించాలన్న నిబంధనను రాష్ట్రపతి రద్దుచేశారు. రాజ్యాంగంలోని ఏ నిబంధనలనైనా రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికార మున్నదని అధికార ప్రతినిధి విస్పష్టం చేశారు.

స్వాతంత్ర్యం సముపార్జనానంతరం గత పందొమ్మిదేళ్లలోను పంజాబ్‌లో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టడం ఇది రెండవసారి.

ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టినప్పుడు సాధారణంగా మంత్రివర్గంతోపాటు శాసనసభలను కూడా రద్దు చేస్తారు. అయితే మరొకప్రభుత్వం నెలకొనవచ్చునన్న విశ్వాసంతో 1957 లో కూడా పంజాబ్ శాసనసభలను రద్దు చేయకుండా మినహాయించడం జరిగింది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అక్టోబరు 2వ పంజాబ్, హరియానా రాష్ట్రాలలో తిరిగి శాసనసభలు ఏర్పడి, ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పబడగలవన్న ఆశతో ఇప్పుడు కూడా శాసనసభలను రద్దుచేయలేదు.

రాజ్యాంగం ప్రకారం ఏ శాసన సభలోను 60 మందికంటె తక్కువ సభ్యులుండరాదు. అయితే హర్యానా రాష్ట్రంలో తక్కువ వుండే అవకాశం వున్నది. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ ఒప్పందంలో, 60 మందికంటె తక్కువ సభ్యులతో హర్యానా శాసనసభ ఏర్పడడానికి వీలుగా ఒక నిబంధనను ఉపసంహరించాలని ప్రభుత్వం సంకల్పించుకున్నది— అని అధికార ప్రతినిధి ఒకరు వివరించారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు రెండు శాసనసభలు ఉండగలవా అని ప్రశ్నించగా ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయం గైకొనవలసి వున్నదన్నారు. ఎగువ సభను రద్దు చేయడమో, కాక ఒక రాష్ట్రంలో ఒకసభను మాత్రమే ఏర్పాటు చేయడమో ప్రభుత్వం నిర్ణయించవలసి వున్నది.

చండీఘర్ విషయాన్ని ప్రస్తావించి, కేంద్ర పాలితమైన చండీఘర్‌కు ప్రాతినిధ్యం వహించే సభ్యులకు పంజాబ్ శాసనసభలో స్థానం వుండదని, పార్లమెంటులో మాత్రమే చండీఘర్‌కు ప్రాతినిధ్యం వుంటుందని ఈ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఢిల్లీ నగరానికి లాగా, చండీఘర్‌కు గూడా ప్రత్యేకంగా నగర పాలకసభ వుంటుంది.

గవర్నర్ చే పరిపాలనా బాధ్యత స్వీకారం

పంజాబ్‌లో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టిన వెన్వెంటనే, రాష్ట్రపతి పక్షాన గవర్నర్ శ్రీ ధర్మవీర పరిపాలనా బాధ్యతను స్వీకరించారు.

బియ్యంపై అమ్మకం పన్ను రద్దుకు ప్రభుత్వ ప్రాతికూల్యం

ఎరువుల ధర తగ్గించడానికి కేంద్రం అంగీకరించలేదని మంత్రి సుబ్బారెడ్డి వివరణ

(ఆంధ్రప్రభ విలేఖరి)

హైదరాబాదు, జులై 5:— బియ్యం ఇతర ఆహారపదార్థాలపై అమ్మకం పన్నును ప్రభుత్వం మినహాయించబోదని రెవిన్యూమంత్రి శ్రీ రామచంద్రారెడ్డి శాసనసభలో నేడు స్పష్టం చేశారు.

బెంగాల్, తదితర ప్రాంతాలలో వలె ఆంధ్రప్రదేశ్‌లో కూడా బియ్యంపై అమ్మకంపన్నును రద్దు చేయాలని, దీనివల్ల ప్రభుత్వానికి రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం తక్కువ కాగలదని, శ్రీ తెన్నేటి విశ్వనాధం శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వంకా సత్యనారాయణ తదితర సభ్యులు కోరారు.

రెవిన్యూమంత్రి సమాధానమిస్తూ, అన్ని రాష్ట్రాలలోను ఒకే పరిస్థితి వుండదని, ఆంధ్రకు సంబంధించినంతవరకు బియ్యంపై అమ్మకం పన్ను మినహాయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని పిల్లల ఆహారపదార్థాలపై అమ్మకంపన్ను మినహాయించడం జరిగిందనీ, పాలు, పెరుగు, మొదలైన వాటికి అమ్మకాలపై పన్ను లేదని, వివరించారు.

శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు ప్రశ్నకు సమాధానమిస్తూ, చెరువులలో ఒండ్రుమట్టిని తమ పొలాలకు రైతులు తీసుకొని పోవడానికి అనుమతించాలని తెలియజేశారు. అయితే, తహసీల్దారు, లేక పి. డబ్ల్యు. డి. అధికారుల నుండి ముందు అనుమతి అవసరమని అన్నారు.

శ్రీ సర్వేశ్వరరావు, శ్రీ వంకా సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రపంచ ఆహార సహాయ కార్యక్రమం అధికారులు ఉచితంగా యిచ్చిన ఆహారపదార్థాలలో మొదటి దఫాగా ఆరు లక్షల రూపాయలు ఖరీదు చేసే 565 టన్నుల మొక్కజొన్నలు 740 సజ్జలభించినవని స్థానిక ఆహార పదార్థాలతో కలిపి పశుపోషకులకు తక్కువ రేట్లకు సరఫరా చేయగలమని ఆహారమంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి తెలియజేశారు.

ఫిబ్రవరి నుండి ఎరువుల ధరలు పెంచబడినందున వీటిని తగ్గించవలసిందని కేంద్రాన్ని రాష్ట్రం కోరినప్పటికీ, ధరలు పెరుగుడానికి కారణాలను వివరిస్తూ, కేంద్రం నుండి సమాచారం వచ్చిందని శ్రీ ఎం. లక్ష్మణస్వామి శ్రీ కె. నారారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మంత్రి సుబ్బారెడ్డి వివరించారు.

అహోనియా సల్ఫేటు రూపంలో రాష్ట్రానికి ప్రస్తుత సంవత్సరంలోనే 15.36 లక్షల టన్నుల నరకు ఎరువులు అవసరమని అంచనా వేయబడిందనీ, మార్చిలో కేంద్రానికి ఈ విషయం తెలియజేశారనీ, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు వెంటనే సకాలంలో ఎరువులను సప్లయి చేయవలసిందని అభ్యర్థించామని ఆహారమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రానికి కేంద్రం 8.5 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే కేటాయించిందని చెబుతూ, సర్వత్రమే ఎరువుల సరఫరా జరుగునట్లు చూడడానికి ఫ్యాక్టరీలు, రేవుల వద్దకు అధికారులను పంపడం జరిగిందని అన్నారు.

ఆ యా జిల్లాలకు కేటాయించిన ఎరువుల గురించి ఆహారమంత్రి వివరాలను అందజేశారు.

విశాఖపట్టణంవద్దకానీ, రాష్ట్రంలో మరే ప్రాంతములో నయినా ప్రాంతీయ చెరకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందని కేంద్రానికి రాష్ట్రం సూచించిందని శ్రీ పి.వి సత్యనారాయణరాజు ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ గత ఏప్రిల్ నెలలో హైదరాబాదును దర్శించి, పంచదార పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదింపులు సాగించారని ప్రస్తుతం ఉత్తర భారతంలోని యితర రాష్ట్రాలలో వీరు పరిశీలన సాగిస్తున్నారనీ, కేంద్రం నిర్ణయం మేరకు తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.

పెద్దపాలెంలోని పసుపు పరిశోధన కేంద్రములో నిబంధనలలోపంవల్ల ఇంతవరకు అధికారి ఎవరూ లేరని శ్రీ వావిలాల ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. రెండు సంవత్సరాలుగా ఎవరినీ అక్కడ నియమించకపోవడం కారణమేమిటని శ్రీవావిలాల, శ్రీతెన్నేటిప్రశ్నించారు.

(మిగతా 3 వ పేజీలో)

సుకర్నో శాశ్వత అధ్యక్ష పదవి రద్దు

జకార్తా, జులై 5:— ఇండోనేసియా ప్రెసిడెంట్ సుకర్నో యావజ్జీవితం ఆ పదవిలో వుండే వీలులేదు. సుకర్నోకు గల యావజ్జీవ అధ్యక్షుడన్న బిరుదును తొలగించడానికి పీపుల్స్ కాంగ్రెస్ నేడు నిర్ణయించింది.

గత యేడాది విఫలమైన విప్లవానికి దారితీసిన పరిస్థితుల గురించి, దేశంలో ఆర్థికాభివృద్ధి గురించి నివేదిక నొకదానిని సమర్పించవలసిందని కూడా పీపుల్స్ కాంగ్రెస్, ప్రెసిడెంట్ సుకర్నోను ఆదేశించింది.

పీపుల్స్ కాంగ్రెస్, ఇండోనేసియాలో ప్రభుత్వ విధానాలు నిర్ణయించేఅత్యున్నత సంఘం.

ప్రధాని రాకసందర్భంగా శాసనసభ వాయిదా

పత్రికల వార్త సభాహక్కులకు భంగంకాదని స్పీకర్ నిర్ణయం

హైదరాబాద్, జులై 5 :— శాసనసభ సమావేశం ఉదయం బదులు సాయంత్రం ప్రారంభం కాగలదని కొన్ని పత్రికలు ప్రకటించినందుకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య యిచ్చిన నోటీసుపై స్పీకరు జోక్యం కలిగించుకొని సభా హక్కులకు భంగం కలిగించే అంశం ఏదీ లేదని స్పష్టం చేశారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హైదరాబాదులో సోమవారం ఉదయం కొంతసేపు ఆగనున్న సందర్భంగా విమానాశ్రయానికి శాసనసభ్యులు వెళ్ళుటకు వీలుగా ఉదయం బదులు సాయంత్రం శాసనసభ సమావేశాన్ని మార్చారు. అయితే, ముందుగానే సాయంత్రం అసెంబ్లీ సమావేశం జరుగుతుందని కొన్ని పత్రికలు ప్రకటించాయి.

శ్రీ గోపాలకృష్ణయ్య తన నోటీసులో "హిందూ" 'గోలుకొండ పత్రికలను'మాత్రమే పేర్కొన్నారు. ఇతర పత్రికలు కూడా ఇదే వార్తను ప్రకటించినప్పటికీ, ఎందుకు వాటి పేర్లను ఉదహరించలేదని స్పీకరు ప్రశ్నించగా, సభలో నవ్వులు చెలరేగాయి.

శ్రీ వావిలాల సమాధానమిస్తూ అన్ని పత్రికలు సాయంత్రం శాసనసభ సమావేశం జరుగుతుందని ప్రకటించాయనీ, పత్రికలను తప్పుదారిలో పడునట్లు చేసినందున వారిని నిందించడం లేదని అన్నారు.

శ్రీ విశ్వనాథం మాట్లాడుతూ, శాసనసభ సమావేశం సాయంత్రం ఏర్పాటు చేయడానికి వీలులేదా అని అసెంబ్లీ కార్యదర్శి తనను, శ్రీ వావిలాలను కోరగా, శాసనసభ వాయిదాకు నిబంధనలు అనుమతించమని స్పష్టంచేశామని అన్నారు.

స్పీకరు శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్వయంగా తనకు ఈవిషయం చెప్పారని, సాయంత్రానికి శాసనసభ వాయిదా వేయడానికి యిష్టంలేక ముందు సభను ఉదయం యేర్పాటుచేసి, సాయంత్రం వరకు వాయిదాకు అంగీకరించానని వివరించారు.

రాష్ట్రంలోని పత్రికలు గురించి ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదని, ఇందులో సభా హక్కులకు భంగం కలిగిం? అంశం లేనందున నోటీసు గురించి పట్టుపట్టవలదని శ్రీ వావిలాలకు స్పీకరు సూచించారు.

స్పీకరు సూచనకు శ్రీ వావిలాల అంగీకరించారు.

వార్తాపత్రికలవారిని తప్పుదోవ పట్టించిన వారికి హెచ్చరిక యవలసిందని స్పీకరుకు గుంటూరు బాపనయ్య విజ్ఞప్తి చేశారు.

60 లక్షలమంది రైతులకు ఆధునికవ్యవసాయంలో శిక్షణ

హైదరాబాద్ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ మిశ్రా ప్రకటన

హైదరాబాద్, జులై 5:— చతుర్థ ప్రణాళికాకాలంలో 60 లక్షలమంది రైతులకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు గురించి శిక్షణ యివ్వడం జరుగుతుంది.

నేడిక్కడ జూబిలీహాలులో జరిగిన ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్‌కు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్సులో ఈవిషయం వెల్లడించారు. ఈ సమావేశానికి దేశంలోని పలు ప్రాంతాల నుండి 500 మంది ప్రతినిధులు వచ్చారు.

ఈ పథకం క్రింద 4 లక్షలమంది రైతులకు 10 నుండి 15 రోజులవరకు ప్రత్యేక కోర్సులలో స్వల్పకాలిక శిక్షణ యిస్తారు. వ్యవసాయ పద్ధతులను గురించి 70 వేల మంది మహిళలకు కూడా స్వల్పకాలిక శిక్షణఇవ్వడానికి వీలుగా మరొక పథకాన్ని రూపొందించారు. అనావృష్టి క్షామపరిస్థితులను అధిగమించడానికై చతుర్థ ప్రణాళికలో రూపొందించిన అధిక వ్యవసాయోత్పత్తి ప్రణాళిక క్రింద వ్యవసాయంలో 1,12,000 మంది రైతు బిడ్డలకు శిక్షణ యివ్వడానికి సంకల్పించుకున్నారు.

కేంద్ర ఆహార, వ్యవసాయశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ యస్. డి. మిశ్రా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, దేశంలో ప్రతి వ్యక్తి వ్యవసాయ ప్రాధాన్యాన్ని గుర్తించాలని, ఇది అధికోత్పత్తి సాధనకు మిక్కిలి వుపకరించగలదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాధించనిదే, పారిశ్రామిక ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యంకాదన్న విషయాన్ని గుర్తించడం శుభసూచకమన్నారు కేంద్ర మంత్రి.

అవసరాలకు తగినట్లుగా కృషి జరుగుతున్నది. వివిధ పథకాలద్వారా వ్యవసాయ రంగంలో నూతనమైన అభ్యున్నతిని సాధించడం జరుగుతున్నది. కాలదోషం పట్టిన పూర్వపు పద్ధతులను విడనాడి అధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నాం. సాంకేతికంగా సాధించిన అభివృద్ధిని రైతులు సాకల్యంగా వినియోగించుకోవాలి — అన్నారు శ్రీ డి. పి. మిశ్రా.

రూపాయి మారకం విలువ తగ్గింపును ప్రస్తావించి, ప్రణాళికా విధానాలలో వున్న లోపాలవల్ల ఈ చర్య గైకొనలేదని, గత పదిహేనేళ్లుగా సాధించిన ఫలితాలు ఈస్థితికి దారితీశాయని, అంతర్జాతీయ విపణివీధిలో భారతదేశ ఉత్పత్తులకు గిరాకీ పెంచేనిమిత్తం ఈ చర్య గైకొనడం జరిగిందని శ్రీ మిశ్రా పేర్కొన్నారు.

ఆహార పరిస్థితిని మెరుగుపరచడానికి మనం ఎంతగాయత్నిస్తున్నప్పటికీ, ఈరంగంలో స్వయం సమృద్ధిని సాధించడం జరగలేదని, ఇప్పటికీ ఆహార ధాన్యాలకోసం విదేశీ దిగుమతులు

(మిగతా 3 వ పేజీలో)

ఇండియాకు 230 లక్షల డాలర్ల ఋణ సహాయం

అంతర్జాతీయ అభివృద్ధిసంస్థ ఆమోదం

న్యూఢిల్లీ, జులై 5 :— ఇండియాకు 230 లక్షల డాలర్ల ఋణాన్ని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఆమోదించింది.

బియాస్ నదిమీదజలవిద్యుచ్ఛక్తి కేంద్రాన్ని అభివృద్ధిపరచడానికి పంజాబ్, రాజస్థాన్‌లో నీటిపారుదల సౌకర్యాలను విస్తృతం చేయడానికి ఈ ఋణసహాయం అందజేయబడుతున్నది.

సింధునది విషయంలో 1960 లో ఇండియా — పాకిస్తాన్‌ల మధ్య ఒడంబడిక జరిగినప్పుడు బియాస్ ప్రాజెక్టుకుగాను ఇండియాకు విదేశ మారక ద్రవ్యాన్ని సమకూర్చిపెట్టడానికి ప్రపంచ బ్యాంకు, అమెరికా ప్రభుత్వం అంగీకరించడం జరిగింది.

ఇప్పుడు అందజేస్తున్న ఈ 230 లక్షల డాలర్ల ఋణం 50 సంవత్సరాలలో తీర్చుకోవాలి.

బియ్యంసేకరణకు కొత్త ఉత్తర్వు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 5:— 1965 ఆంధ్రప్రదేశ్ బియ్యం సేకరణ (లెవీ అమ్మకంపై నిర్బంధం ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనువెంటనే రద్దుచేసింది. 1966 ఆంధ్రప్రదేశ్ బియ్యం సేకరణ (లెవీ) అమ్మకంపై నిర్బంధం ఉత్తర్వు వెన్వెంటనే అమలులోకి వస్తుంది. ఈ ఉత్తర్వు రాష్ట్రమంతటికీ వర్తిస్తుంది.

డాక్టర్ మెహతాబ్ రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ, జులై 5:— కాంగ్రెస్‌పార్టీ నుండి డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ రాజీనామాను కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమోదించినట్లు తెలుస్తున్నది.



నా జ్యేష్ఠ కుమారుడు చి॥ సుబ్బారావు ది 28—6—66 తేదీన స్వర్గస్థులైనారు ది. 12—7—66 తేదీ రేపల్లె తాలూకా, భేతపూడిలో పెద్ద కర్మ జరుపబడును. కాన తెలియ చేయడ మైనది.

ఇట్లు,
గుమ్మడి వీరయ్య.

బలం
శోధమునకు... పునాది బలం
నిమ్పులకు

శ్రీ గిరిజా గైడ్

బలం!

"శ్రీ గిరిజా గైడ్సు"
3, 4, 5 తరగతులకు
ప్రతి తరగతికీ—విడిగా—
అన్ని సబ్జక్ట్సుతో మెరుగైనవి!

కనబడుటలేదు

సాయినాథ్ బాబు అను బాలుడు ... తెలిసినవారు నాకు తెలియపరచ ప్రార్థన.
కె. పుల్లప్ప, రాజ్యాధ్యాయకన్‌వీధి, కదిరి, (అనంతపురంజిల్లా).

వేలము నోటీసు

తి. 25 జూలై 1966 న 3 గంటలకు అనకాపల్లి చెరకు పరిశోధనస్థానము సూపరింటెండెంటు ఆఫీసుముందు పాతవి రెండు క్రాస్‌లీ ఆయిల్ యింజన్లు 6 హెచ్. పి. ఒక క్లెట్టర్ యింజను 5 హెచ్. పి. బహిరంగముగా వేలము వేయబడును. వేలములో పాల్గొనువారు పాటపాడుటకుముందుగా 100 రూ. డిపాజిట్ చేయవలెను. వేలములో తగు మొత్తము రానియెడల లేక, తదితర కారణముల వల్లకాని, పాట రద్దుచేయుటకు సూపరింటెండెంటుకు సర్వ అధికారములుకలవు.

సూపరింటెండెంటు,
చెరకు పరిశోధనస్థానము, అనకాపల్లి.

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ

నోటిఫికేషన్

No. 1525/Acad-1/66-3 dated 1-7-66

ఇటుకుమూలాలమున తెలియపరచిన దేమనగా ఈ యూనివర్శిటీ తాలూకు ఆ యా కాలేజీల ప్రిన్సిపాల్సు నుండి బి. ఎస్‌సి.;[అగ్రి], బి. వి. ఎస్‌సి., బి. ఎస్‌సి., [హోం సైన్సు]; బి. ఇడి., [హోం సైన్సు], ఎం; ఎస్. సి. [అగ్రి] [ప్రీ యన్] కోర్సులకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు పొందుటకు కడపటి తేదీ, దరఖాస్తులను తప్పకముగా పూర్తిచేసి ప్రిన్సిపాల్ ఆఫీసులకు పంపుటకు కడపటితేదీ 16.7.66 ఈ తేదీ తరువాత చేరు దరఖాస్తులు పరిశీలింపబడవు.

క్యాంపు ఆఫీసు "బిల్ కున్" హిమాయతగూడ హైదరాబాద్—4
ఎం. శ్రీరాములు, రిజిస్ట్రారు

"మీ బిడ్డకు ఆనందమైన గ్రైపానిల్ చిఱునవ్వును కలుగజేయుడు"



గ్రైపానిల్ ప్రత్యేకముగా దంతపెరుగుటల, చిన్నపాపల జాడ్యము, పులుపు, వమటు, వాయురోగము, పిడికిట బిగబట్టుట, దగ్గు, మరి శిశువుల వ్యాధులను నివారించుటకు తయారుచేయబడినది.

దంతములు మొలచునపుడు కలుగు కొప్పులను, జాడ్యమును తగ్గించుటకు గ్రైపానిల్ అనుకూలమైనది.

గ్రైపానిల్
గ్రైప్ మిక్చర్
మార్టిన్ & హారిస్
ప్రైవేట్ లిమిటెడ్
కలకత్తా
ఇండియాలో తయారుచేయబడినది

గౌహతి, జూలై 5:— ఈశాన్య రైల్వేలో బొంగీయు, రంగపార స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలు వరదలవల్ల నిలిచిపోయినవి.

శ్రీ పరాభవనామసంవత్సర ఆషాఢ బహుళ చవితి
1966 జూలై 6, బుధవారం
తి. 4—47 వరకు
నక్షత్రం 13—34 వరకు
వర్జ్యం: లేదు

దివ్యజ్ఞానం-దివ్య ప్రేమ

దివ్యజ్ఞానం ఏ విధంగా మానవ బుద్ధి ప్రవృత్తుల పరిణామ్నైన సమాప్తరూపమో, అదే విధంగా, దివ్యప్రేమ, మానవ హృదయావేశాల పరిణామ్నైన పరిపూర్ణ రూపం. మానవబుద్ధి ప్రవృత్తుల కెంతటి ఉన్నతి సంతరించినా అది దివ్యజ్ఞానం కానేరదు. అటులే, మానవ హృదయావేశాలకెంతటి ఉన్నతి సంతరించినా అది దివ్యప్రేమ కాజాలదు.

— శ్రీ అరవిందులు.

ఆంధ్రప్రభ

1966 జూలై 6, బుధవారం

ముఖ్యమంత్రి ప్రకటనలు

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డిగారు రాష్ట్ర శాసనసభలో గవర్నరు ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. గోదావరిపై ధవళేశ్వరం వద్ద బరాజ్ నిర్మాణానికి శంకుస్థాపన యీ యేడే జరగగలదనీ, దీనికి రైతులు ఎకరానికి రు.50 చొప్పునవాగ్దానం చేశారనీ, అల్లే రాజమండ్రి వద్ద రైలు—రోడ్డు వంతెనకు కేంద్రం రు. 1 కోటిమాత్రమే ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రు. 2.6 కోట్లు ఇచ్చి దానిని నిర్మింప జేస్తున్నదనీ ఆయన తెలియజేశారు. కడం ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణకై రు. 14 లక్షలు మంజూరు చెయ్యబడిన దన్నారు.

పోచంపాడు ప్రాజెక్టుపని స్తంభించిపోకుండ శీఘ్రగతిని కొనసాగడానికే ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని ప్రకటించారు. సముద్రపు కోత మూలంగా విశాఖపట్టణం రేవుకు ఏర్పడిన ప్రమాదాన్ని [illegible] నికి నాలుగైదు [illegible] కానున్నదని ఇంజనీర్లు అంచనా [illegible] రాష్ట్ర ప్రభుత్వం ఈ పని ప్రారంభించడానికై రు.3 లక్షలు మంజూరు చేసిందనీ వెల్లడించారు.

క్షామ ప్రాంతాలలో ప్రజల కష్టనివారణకై లోగడ మంజూరు చేసిన మొత్తాలు గాక మరి 50 లక్షలు కొత్తగా తక్కావీ బుణాలక్రింద మంజూరు చేయబడిన దన్నారు. ఎన్. జి. ఓ. లు కోరిన రీతిగా వారికి సిటీ అలవెన్సు మంజూరుచేసే ప్రకటన రెండు మూడు రోజులలో వెలువడ గలదని తెలియజేశారు. 1961 ఏప్రిల్‌కుపూర్వం రిటైరయిన 4 వేలమంది ఉపాధ్యాయులకు పింఛనులు మంజూరు చేయబడినవనీ, దీనికి రు. 90 లక్షలు ఖర్చవుతుందనీ ప్రకటించారు.

వరంగల్, అనంతపురం, గుంటూరు పట్టణాలలో పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాలు ఈ సంవత్సరమే ప్రారంభించబోతున్నారనేది మరియొక ముఖ్య ప్రకటన. ఈకేంద్రాలు క్రమంగా కొంత కాలానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా రూపొందే అవకాశం వుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యాప్తికి ఈ కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయి.

మరియొక ముఖ్యమైన ప్రకటన వెనుకబడిన తరగతులవారి రిజర్వేషనులకు సంబంధించినది. 110 కులాలను వెనుకబడిన తరగతులుగా ప్రకటిస్తూ ఒక జాబితా తయారుచేయబడింది. లోగడ 1962 లో అంతకుపూర్వం అమలులోవున్న జాబితా రద్దుకావడం జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలో కొంత కత్తిరింపు చేయడంతోపాటు గవర్నమెంటు సర్వీసుకూ, కాలేజీలలో ప్రవేశానికీ,పూర్వం వుండిన 38 శాతం రిజర్వేషనును 20 శాతానికి తగ్గించారు. రిజర్వేషను మధ్యకాలంలో ఉపసంహరించబడినందుకు ఆందోళన బయలుదేరగా వారిని సమాధాన పెట్టడంకోసమై ఈ క్రొత్త ఏర్పాటుచేయబడిందనేదిసుస్పష్టం.

అయితే, స్కాలరుషిప్పుల రిజర్వేషను సందర్భంలో సాలుకు రు. 1,500 లకు మించని ఆదాయం గల వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లలకు 40 శాతం, తదితర కుటుంబాల పిల్లలకు మరొక 40 శాతం రిజర్వుచేస్తూ, రు.1,500 లకుమించి రు.3,000 లోపులదాయంగల వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లలకు 15 శాతం రిజర్వుచేసి, అదే ఆదాయ పరిధిలోని తక్కిన బీదకుటుంబాల పిల్లలకు అట్టి రిజర్వేషను చేయక పోవడం విచారకరం. వారికి కూడా అవశ్యం అట్టి స్కాలరుషిప్పు సౌకర్యం తప్పక కల్పించవలసినదే.

విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగార స్థాపన విషయమై మొన్నటి అసెంబ్లీ తీర్మానాన్ని గురించి ప్రధానికి స్వయంగా తెలియజేసిన అనంతరం ముఖ్యమంత్రి తిరిగి విస్పష్టి ఆశాభావాన్నే సభలో వ్యక్తం చేశారు. కేంద్రం తుదకు ఏమి చేస్తుందో చూడవలసివున్నది. నూటికి నూరుపాళ్లు న్యాయమైన యీ ఆంధ్రుల ప్రగాఢ వాంఛను అది నిర్లక్ష్యంగా త్రోసి పుచ్చగలుగుతుందని అనుకోము.

రాష్ట్రం అనేక గడ్డు సమస్యల నెదుర్కొంటున్న మాట నిజం. అయితే, వాటిని పరిష్కరించడంలో ప్రతిపక్షాలు కూడా సముచితమైన సలహాలిచ్చి ప్రభుత్వానికి తోడ్పడవలెనే కాని ఇతర రాష్ట్రాలలోవలె 'బంద్' ఉద్యమాలను ఇక్కడ కూడా ప్రారంభించి రాష్ట్రంలో క్రొత్త సమస్యలను సృష్టించడం తగదు. పరిస్థితులను మరింత విషమంగా తయారు చేయగల అట్టి ఉద్యమాలు తలపెట్టవద్దుసుమా అని ముఖ్యమంత్రి వారికిచేసిన హెచ్చరికతో మేము కూడ ఏకీభవిస్తున్నాము. ఇట్టి ఉద్యమాలు తలపెట్టేవారు ప్రజాక్షేమం నిక్కంగా కోరుతున్నారనడానికి వీలులేదు.

'ఆంధ్రప్రభ' సేవ

బెంగుళూరు ఎడిషన్ ప్రారంభం సందర్భంలో ప్రముఖుల శుభాశీస్సులు

మద్రాసునుంచి వెలువడుతున్న ఆంధ్రప్రభ దినపత్రిక జూలై 4వ తేదీనుంచి బెంగుళూరునుంచి వెలువడుతున్నందున రాయలసీమ, మైసూరురాష్ట్రాల వివిధ ప్రాంతాలకు సకాలంలో తాజావార్తలు అందజేయగల అవకాశానికి తమ హర్షంతెలుపుతూ రాయలసీమలోని ప్రముఖులుకొందరు మాకు సందేశాలను పంపారు.

శ్రీ బి. వి. సుబ్బారెడ్డి

శాసనసభ స్పీకరు శ్రీ బి. వి. సుబ్బారెడ్డి తమ సందేశంలో బెంగుళూరునుండి వెలువడే ఆంధ్రప్రభ ఆర్థిక, విద్యా, సాంఘిక, సంక్షేమ రంగాలలో రాయలసీమవాసులకు, మైసూరు రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవచేయగలదనే విశ్వాసం వ్యక్తంచేశారు.

శ్రీ పి. తిమ్మారెడ్డి

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డి తమ సందేశంలో రాయలసీమ సమస్యలను ప్రజల దృష్టికి తేవడానికి వీలుగా అక్కడ ఒక శక్తివంతమైన పత్రిక అవసరం ఎంతోవుందని, అట్టి అవసరాన్ని 'ఆంధ్రప్రభ' తీర్చగలదని ఆంధ్రప్రభ చక్కగా నిర్వహింపబడుతూ ప్రజాదరణ పొందినదని, పత్రికకు తమ శుభకాంక్షలందజేశారు.

శ్రీ ఎ. బలరామిరెడ్డి

విద్యాశాఖ మంత్రి శ్రీ ఎ. బలరామిరెడ్డి కూడా సందేశం పంపుతూ రాయలసీమకు యింతవరకు సాయంత్రపు ఎడిషన్‌లే వస్తున్నందున తాజావార్తలు తెలుసుకునే అవకాశంలేని రాయలసీమ ప్రాంతంకోసం ఈ కొత్త ఎడిషన్‌ను ప్రారంభించడం వరప్రసాదమనిఅన్నారు.

శ్రీ ఎం. వి. కృష్ణప్ప

మైసూరు రివిన్యూ మంత్రి శ్రీ ఎం. వి. కృష్ణప్ప సందేశం పంపుతూ నవీన మైసూరు సంస్థానంలో సుస్థిర ప్రభుత్వ స్థాపనకు జరిగిన ఉద్యమంతో 'ఆంధ్రప్రభ'సేవ మరువరానిదని ఈ పత్రిక బెంగుళూరునుంచి వెలువడటంవల్ల మైసూరు రాష్ట్రంలో అనేకమంది ఆంధ్రులకుప్రయోజనకారిఅని, పత్రిక సర్వతోముఖంగా అభివృద్ధిచెందాలని ఆశిస్తున్నారు.

బెంగుళూరునుంచి వెలువడే ఆంధ్రప్రభ అభివృద్ధిని కోరుతూ యింకా ఎమ్మెల్యేలు శాసన సభ్యుడు శ్రీ టి. నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎ. చిదంబరరెడ్డి, శాసనసభ స్వతంత్రపార్టీ ఉప

(మిగతా 6 వ కాలంలో)

పరిపాలనా సంస్కరణలు- ప్రభుత్వవిధానంలో మార్పులు

పరిపాలనా సంస్కరణలు, ఆ దేశ ముఖ్యంగా రాజ్యాంగ, రాజకీయవ్యవస్థలపై ఆధారపడి వుంటుంది. అంటే కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాజ్యాంగ విధానాల ననుసరించే ఈ సంస్కరణ జరుగుతూవుంటుంది.

ప్రభుత్వ కార్యదర్శులుంటారు. ఇతరఉద్యోగులుకూడా ఉంటారు. వీరందరికర్తవ్యం ఏమిటి? మంత్రులూ, మంత్రిత్వశాఖలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమే. ఒక విధానం అంటూ నిర్ణయిస్తే, రాజ్యాంగసంస్కరణ అనేది ఆ పరిధిలోనే జరగాలి. కనుక భారతదేశంలో ఏ విధానం అనుసరించాలో వున్నదనేదే మనం ముందు నిర్ణయించాలి. దాన్ని అనుసరించవచ్చా? అవసరమైన మార్పులేవైనా చెయ్యాలా అన్నది తర్వాత ప్రశ్న.

మన రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగపద్ధతిలోనే, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఆర్టికల్ 75[3] ప్రకారం కేంద్రంలోని మంత్రివర్గం సమిష్టిగా ప్రజాప్రతినిధుల సభకు బాధ్యతగా వుండాలి. ప్రెసిడెంటు ప్రధానిని ఎన్నుకుంటారు. ప్రధాని సలహాపైన తక్కిన మంత్రుల్ని ఎన్నుకొంటారు.

ఇలాగే ఆర్టికల్ 163 ప్రకారం రాష్ట్రాలలో గవర్నర్లు ముఖ్యమంత్రుల్ని ఎన్నుకొంటారు. వారి సలహాప్రకారం తక్కిన మంత్రుల్ని నిర్ణయిస్తారు. ఈ మంత్రులందరూ రాష్ట్ర శాసనసభకు బద్ధులై వుండాలి. అంటే కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులసభల్లో మెజారిటీ కలిగివుండాలి. సామాన్యంగా ఇలా ఎన్నికైన వారు పార్టీనాయకులై వుంటారు. లేదా మిశ్రమ మంత్రివర్గంలో మెజారిటీ సంపాదించినవారై వుంటారు. అంటే ప్రధానికీ, ముఖ్యమంత్రికీ గవర్నమెంటు మెజారిటీ వుంటుంది.

మన రాజ్యాంగ విధానంలో మెజారిటీ వర్గం తమ నాయకుల్ని మార్చుకునేందుకు అవకాశం వుంది. ఇటీవల కాంగ్రెసు అధిష్ఠానవర్గం, ఎన్నికలు అయ్యేదాక నిట్టే పదిసే తులలోనూమార్పు లుండరాదని నిర్ణయించింది. ఇది ప్రతినిధుల సభకు, లెజిస్లేటివ్‌పార్టీకిగల హక్కుల్ని అరికట్టడమే అవుతుంది.

మంత్రిత్వ కార్యదర్శుల స్థాయిలో వ్యవహారాలు ఎంతవరకు నిర్వహింపబడాలి, దీనిమీద సభకు గల కంట్రోలు ఎంతవరకు అనేదే ముఖ్య ప్రశ్న. ఈ రచయిత అభిప్రాయం ప్రకారం మంత్రిత్వస్థాయిలో ఎక్కువ పని నిర్వహింపబడుతుంది. అందువల్ల మంత్రులు, వ్యక్తిగతమైన పనులతో విసుగును గురిఅవుతున్నారు. వీరిని పనుల నుండి తప్పించడం కోసం మంత్రులు [illegible] మంత్రివర్గం విభిన్నమైనట్లు [illegible] వస్తున్నది.

ఇదమిత్థమని నిర్ణయాలు కొన్ని వుండకపోవడంవల్ల పరిపాలనలో విభిన్నతఏర్పడుతున్నది. దిగువస్థాయి కంట్రోలుమీద చట్టబద్ధమైన విధానమేదీ లేదు. ఆత్మాత్మిక విధానాన్ని సూచించే "రెడ్‌బుక్కు" మంత్రికి ఆధారం. ఆ విధానం పార్లమెంటులో చర్చింపబడదు. అందువల్ల మంత్రి ఫలానావారికి పర్మిట్‌ఇవ్వమని కంట్రోలరుకు మూజువాణిగా చెప్పుతూ

శ్రీ వి. వె. తిరువెంకటాచారి

వుంటాడు. ఇలాటి వాటినిగూర్చి ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రశ్నలు వేస్తూ వుంటారు. వీటికి చెప్పే జవాబులలో ప్రజలకూ, ఈ రచయితకూ కూడావిభిన్నతగోచరిస్తూ వుంటుంది. వీటిమీద తర్జనభర్జనలు జరుగుతాయి. చివరకు సభ్యుల అభిప్రాయాలు సభకుతెలియజేస్తామనడం జరుగుతుంది.

ఒక పర్మిట్ ఇవ్వమనడం, ఇచ్చిన దాన్ని అంగీకరించడం మంత్రి చెయ్యగలడా? అనేది మూల ప్రశ్న. అలా చేస్తే తమ అధికారాన్ని పార్లమెంటులో సమర్థించుకోగలడా? ప్రతిపక్షాలు తాము లేవదీసిన దుమారంతోసంతృప్తి చెందుతారు, మంత్రి తను చేసిన పనిని సమర్థించలేని స్థితిలో వుంటాడు. ఈ ఇద్దరి మధ్యా, అధికారులు ఆశ్రితపక్షపాతం నల్లమబ్బు నీడలో నిలచివారిని వారు సమర్థించుకోలేని స్థితిలో వుంటారు.

మంత్రుల విధానాలలో మార్పులుకల్పించండే, —పరిపాలనా సంస్కరణలేం జరుగుతాయి? ఎక్కువజీతం, హిందీఇంగ్లీషు భాషలతోపరిచయం, పించను, ప్రమోషన్ మొదలైన విషయాలు గాని, రెడ్ టేప్‌రద్దు చెయ్యడం, పరిపాలనను క్రమబద్ధం చెయ్యడం మొదలైనవున్నటిపురాణాలకు అర్థం ఏముంటుంది?

భారత ప్రభుత్వ విధానంలో ఈ క్రింది మార్పులు చేయడం అవసరం—

1] మంత్రుల, కార్యదర్శుల స్థాయిలో పొందే నిర్ణయాలు ప్రామాణికమే చెయ్యాలి.

2] ప్రతిముఖ్య సమస్యపైన ఈ నిర్ణయమై విధానం వుండాలి.

3] విధానాలను పార్లమెంటులో చర్చించాలి. పాలసీ చట్టబద్ధమైవుందా? లేక పరిపాలనా నిర్వాకు ప్రాతినిధ్యంగా వుందా? అనేది నిర్ణయించాలి. రెండవవర్గానికి చెందిన సమస్యలను ఒక తీర్మానరూపంగానైనా చర్చించి ఆమోదించాలి, లేదా పార్లమెంటులో ఒక ప్రకటన చేసి చర్చకు తీసుకురావాలి.

4] నిధానాలను అమలుజరపడమనేది సెక్రటరేట్‌గాక, బయటవున్న డిపార్టుమెంటల్ హెడ్సు నిర్వహించాలి. వ్యక్తిగతమైన కేసులను అపీలు ద్వారా ప్రభుత్వానికి పంపాలి.

5] పార్టీల, హక్కులకు సంబంధించిన విషయాలలో ప్రభుత్వం అపీళ్లు వినడానికి, ఉత్తర్వులివ్వడానికి ఏదైనా పై అధికారమిచ్చి ఉన్నట్లయితే, దాన్ని ఆశాఖకుచెందిన మంత్రికీ, కార్యదర్శికీ మాత్రమే అన్వయించేటట్లు చట్టాన్ని మార్పు చేయాలి.

ప్రతి చర్య ప్రెసిడెంటు లేక గవర్నరు పేరులో జరపాలని మనరాజ్యాంగంలో వుంది. కనుక మంత్రి చెప్పినసలహాలు బైటికి పొక్కనివ్వరాదు. మంత్రి నోటు, ప్రెసిడెంట్, గవర్నరులకు సలహా అవుతుంది. గాని, దాన్ని ప్రకటించే అవకాశం, అవసరం లేదు. మంత్రి ఒక పార్టీ అధికారులను నిర్ణయించడం సహించరాని విషయం. ఈ సూచనప్రకారం ఇప్పుడున్న చట్టాలన్నిటిలో మార్పులు చేయవలసి వుంటుంది.

6] ఈ మార్పులు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యవస్థలో పాతుకుపోయినధోరణులు తారుమారు చేయగలవు. కార్యక్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కంపెనీల రిజిస్ట్రేషన్‌కూడా ప్రస్తుతం ఆర్థికమంత్రిత్వశాఖలో వుంది.

7] పార్లమెంటు సభ జరుగుతున్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు జరుపుతూవుండాలి, వాటిని గురించి మర్నాడు సభలో ప్రకటన చెయ్యాలి.

8] నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులకు ఆర్టికల్ 19 క్రింద నిర్ణయించేందుకు. వీలుగా ఆర్టికల్ 358 ని మార్చాలిగాని, కమ్యూనిస్టులకు కొన్ని అవకాశాలివ్వడంతో సరిపోదు.

ఉత్తర వియత్నాంలో రెండు లక్షల మందికి సైనిక శిక్షణ

అమెరికాదాడిని ఎదుర్కొనుటకు సన్నాహాలు

హానోయ్, జూలై 5:— ఉత్తర వియత్నాం యువకులకు, ప్రజా సైనిక దళాలకు పవర ప్రాంతాలలో ముఖ్యంగా జరుగుతున్న దాడులనుండి ఆత్మ రక్షణ కొనసాగించుకోవడానికి తీవ్రమైన శిక్షణ ఇవ్వ బడుతున్నదని ప్రభుత్వ పత్రిక 'న్యూస్‌డేస్'నేడు ప్రకటించింది.

సుమారు 200000 మందికి నెలమాసాలుగా ఈ శిక్షణ యివ్వబడుతూవుంది.

ఒక వేళ సముద్రంపై నుండే అనుకోకుండా బాంబులువేసే వరదలతో నింపివేస్తే ఆ ప్రాంతాలలో ఆత్మరక్షణ చేసుకోవడానికి, కొన్ని ప్రాంతాలలో అమెరికా జరుపుతున్న దాడుల నుంచి కాచుకోవడానికి ఆత్మ రక్షణ దళాలు ఏర్పాటు చెయ్యడానికి ఈ శిక్షణకార్యక్రమం నిర్దేశింపబడిందని 'నహాన్' ప్రకటించింది.

హానోయ్‌లోని వీధులలోను, ఫ్యాక్టరీలలోను ఇళ్ల లోను విమాన దాడులనుంచిరక్షణకుఆశ్రయాలుత్వరిత గతిని నిర్మించబడుతున్నాయని హానోయ్‌లోని చెకొస్లోవాక్ న్యూస్‌ఏజెన్సీసిటెకా నేడు ప్రకటించింది.

అనధికార పూర్వకమైన అంచనాలనుబట్టి సుమారు మూడు లక్షల మంది ప్రజలనునగరం నుంచి ఖాళీచేయించబడుతున్నారని సిటెకా అన్నది.

అమెరికన్ విమాన దాడుల దృష్ట్యాహానోయ్ ప్రజలను ఖాళీ చెయ్యవలసినదిగా ఉత్తర వియత్నాం ప్రభుత్వం జూలై మొదటి తేదీనేఉత్తర్వు చేసినట్లు హాంగ్‌కాంగ్‌లో వినిపించిన పెకింగ్ రేడియోవార్త తెలిపింది.]

అమెరికాపై హానోయ్ నిందారోపణ

హాంగ్‌కాంగ్, జూలై 5:—అమెరికాఉత్తర వియత్‌నామ్ రాష్ట్రాలపై బాంబులువేస్తున్నదని ఉత్తర వియత్నామీస్ న్యూస్ ఏజెన్సీవిలసన నేడు నేటేరాత్రి అమెరికాను నిందించింది.

అంతర్జాతీయ కంట్రోల్‌కమిషనర్ అతి జరుగురుగా ఒక సందేశాన్ని పంపుతూ డాంగ్ హాయ్, పూడో, థాయ్‌బిన్‌రాజధాని నగరాలు యిప్పటికే దాడులకు గురి అయినదని అన్నది.

రష్యాపై చైనా నిందారోపణ

వియత్నాంలో తీవ్రపరిణామాలు ఏర్పడి నప్పటికీ ఆయుధ విసర్జనపై అమెరికాతో ఒడంబడిక కుదుర్చుకొనడానికే సోవియెట్ యూనియన్ ప్రయత్నిస్తున్నదని పెకింగ్ రేడియో నేటి రాత్రి చైనీస్‌భాషలోప్రసారం చేసిన ప్రకటనలో నిందించింది.

డెన్మార్క్ ప్రధాని నిరసన

ఆల్బోర్గ్, డెన్మార్క్, జూలై 4:—ఉత్తర వియత్నాంపై అమెరికా విమాన దాడులనుతమ ప్రభుత్వం హర్షించబోదని డెన్మార్క్ ప్రధాని జెన్స్ ఒట్ క్రాగ్ నేడు అన్నారు.

యుద్ధ విస్తరణను వారించి రాయబారాల ద్వారాపరిష్కారమార్గం కనుగొనటమేసర్వ విధాల యుక్తమనికూడా ఆయన అన్నారు.

వాషింగ్టన్, జూలై 4:— హానోయ్, హైఫాంగ్ ప్రాంతాల [illegible] అమెరికన్ విమానదాడులు ఉత్తర వియత్నాంతో పోరు కొనసాగించాలన్న సంకల్పాన్నే దృఢంచేసి, రాయబారాలకు గల అవకాశాలకు విలంబనపెట్టింపవచ్చునని సెనేటర్ రాబర్ట్ కెనెడీ నేడు అన్నారు.

గ్రంథాలయాల ఏర్పాటుకు సెస్సు

విధించాలని రాష్ట్రాలకు సూచన

బెంగుళూరు, జూలై 5:— రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంథాలయాల నిమిత్తం ప్రత్యేకంగా సెస్సును విధించడమేకాక, దేశంలో లైబ్రరీ శాఖను ఏర్పాటుచేయడానికి దోహదం చేయాలని కేంద్ర విద్యామంత్రి శ్రీ చాగ్లా నిన్న యిక్కడ సూచించారు.

బెంగుళూరు పబ్లిక్ లైబ్రరీ వజ్రోత్సవానికు అధ్యక్షతవహిస్తూ, సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో లైబ్రరీ సర్వీసు అత్యంత ప్రధానమైనదని, విజ్ఞాన, సాంకేతికశాస్త్రాలు బహుముఖంగా అభివృద్ధి పొందిన నేటి ఆధునిక యుగంలో ఏ ఒక్క వ్యక్తి స్వయంగా పెద్ద గ్రంథాలయాన్ని సమకూర్చుకోవడం సాధ్యం కాదని శ్రీ చాగ్లా అన్నారు.

దేశంలో ఇప్పటికీ 25 కోట్ల నిరక్షరాస్యులు వున్నారని, వీరిని మామూలు అక్షరాస్యులుగా చేసినంత మాత్రాన ఉపయోగం లేదని అన్నారు. అక్షరాస్యుల విజ్ఞానార్జనకు అన్ని ప్రాంతాలలో లైబ్రరీశాఖలను నెలకొల్పడం మంచిదని సూచించారు.

దేశ జనాభాలో 80 శాతం గ్రామసీమలలో వుంటున్నందున గ్రామాలలో లైబ్రరీలను నెలకొల్పాలని అన్నారు.

గవర్నర్ శ్రీవి.వి. గిరి ఉత్సవాలను ప్రారంభిస్తూ రూపాయి విలువతగ్గింపువల్ల గ్రంథాల ధరలు పెరిగినందున లైబ్రరీలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు.

వైద్య చికిత్సకు ప్రావిడెంటుఫండు నుండి అడ్వాన్సు

బెంగుళూరు, జూలై 5 :— ప్రావిడెంటు ఫండుకు చందా కడుతున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వైద్య చికిత్స నిమిత్తం వారి ప్రావిడెంట్ ఫండు నుండి అడ్వాన్సు తీసుకొనవచ్చు.

నిన్న యిక్కడ జరిగిన ప్రావిడెంటు ఫండు కేంద్ర ట్రస్టీబోర్డు 31 వ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకొన్నారు.

కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ [illegible] సమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రావిడెంటుఫండు కట్టని సంస్థలపై జరిమానా విధించే ప్రస్తుత పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించవలసి కూడా ఈ సమావేశం నిర్ణయించింది.

1966 మార్చి మాసాంతం వరకు ప్రావిడెంటు ఫండు చట్టం 34,421 సంస్థలకు వర్తించింది. 45.70 లక్షలమంది కార్మికులకు ఈ పథకంవల్ల లాభం కలుగుతున్నది.

1966 మార్చి మాసాంతం వరకు ఈ ఫండు నాటికి రు. 731.55 కోట్లు వుండి అందులో రు. 533.08 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో వుంది.

ఆంధ్రనుంచి కేరళకు బియ్యం సరఫరా

మచిలీపట్నం, జూలై 5:— 'ఆంధ్రప్రదేశ్ జూనునెలలో కేరళకు లరువేల టన్నుల బియ్యం పంపింది. ఈనెలలో ఇరవైవేల టన్నులు పంపనున్నది' అని జిల్లాసప్లయి ఆఫీసర్ పత్రికా విలేఖరుల గోష్ఠిలో తెలియజేశారు.

గ్రహబలం

7—7—66 గురువారం

సౌభ్యమైన పంక్తిరంకు దక్షిణదిశ విమానయానాలను ప్రయాణాలను విరమించుటం మంచిది.

ఉదయం: ధన సముపార్జనకు స్నేహితుల సహాయమపేక్షించుటకు, వివాదాల్ని పరిష్కరించుకొనుటకు కళాసాహిత్యసంబంధమైన పనులకు అనుకూలం. సాయంత్రం: దూరదృష్టి లేకుండా ఇతరులతో ఏవిధమైన ఎగ్రిమెంట్సు తగవు. అధికారుల సందర్శనాలు అంతగా అనుకూలించవు.

మేషం: విశేష శ్రమ లేకుండానే మీ సంకల్పం సిద్ధిస్తున్నది. అన్ని విధాల సహకరించి [illegible] ప్రోత్సాహం, గౌరవ ధనలాభములు కూడును.

వృషభం: పరిస్థితులు అశాజనకంగా [illegible] ఫలితం పొందాలన్న ఆశతో నిర్ధాశ్రమ పడకండి వృత్తిలో చెప్పుకోదగ్గ విశేషత కనుపించదు.

మిథునం: అంతగా అనుకూలించే దినంకాదు. ఆందరావి-ఇతుర్లు కల్పించుకొని వృథాశ్రమ పడకండి. వృత్తిలో శ్రమ అధికం, ఫలితం సామాన్యం. ప్రయాణాలనుగూర్చి తొందర పడవద్దు. పెద్దలతో వాదాలకు దిగవద్దు.

కర్కాటకం: అన్ని విధాలా జాగ్రత చూపవలసిన సమయం. వమ్మకంతో మోసం. ధన నష్టం సంభవించగల సూచనలున్నవి. వృత్తిలో అంతగా అనుకూలించే సమయం కాదు.

సింహం: ప్రయత్నాలు ప్రయాణాలు ఫలప్రదమవుతవి. సమయంలో మంచిస్నేహితుల సహాయం లభిస్తవి. వృత్తివ్యాపారాల్లో ప్రయోజనం సాధిస్తారు. శుభ వంటిశుభ కార్యాలు నెరవేరుతవి.

కన్య: ఆలోచనలనుఅనుమానాలు మాని ధైర్యంగా మీ ప్రయత్నం కొనసాగించండి. సమయంలో మాటసహాయం ధనసహాయం కూడా లభించి, కార్యరంగంలో జయము లాభము సమకూరుతవి. అధికారులు అనుకూలిస్తారు.

తుల: ముందుగా అన్నివిధాలా యోచించి కార్యరంగంలో దిగవలసి వుంటుంది. స్నేహితుల సలహాలను నిదానంగా యోచించాలి. మిత్రులమీద తలచిన పనులన్నీ ఏదో విధంగా సాధించుకోగలుగుతారు. ఏదో విధముగు డబ్బు చేతకంది స్వస్థత చిక్కుతుంది.

వృశ్చికం: [illegible] సమయం. [illegible] వృత్తిలో కార్యభారం పెరిగి [illegible] ఖర్చు పెరుగుతవి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలంగా ఉంటవి, తలచిన పనులు సఫలమవుతవి. కార్యరంగంలో గొప్పవారి పరిచయం సహాయంలు లభిస్తవి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి.

మకరం: ఒకదానికొకటి పొంతనలేకుండా వృత్తి వ్యాపారాలలో కార్యభారం పెరుగుతుంది. తోటివారితో అనవసరమైన వాదాలు వస్తవి. ఆశాజీవం రోనుకావద్దు. ప్రత్యక్షంగా జరిగే యిబ్బందులు ఏవీఉండవు.

కుంభం: ఆటంకాలులొలగి, ఆలోచించింది మార్పులు అవసరములకు కావలసిన ధనం, యత్నకార్యములో జయము లాభము సమకూరుతవి.

మీనం: ఎదురుచూడని ఆటంకాలు సిద్ధమవు [illegible] ధనసంబంధమైన విషయాలలో [illegible] ఆలోచనలు తారుమారుకావచ్చు. [illegible]

తూర్పుపాకిస్తాన్‌లో శిక్షణ పొందిన సాయుధ మిజో విద్రోహుల ముఠాలు

—మిజోజిల్లా సరిహద్దుకు తిరిగి రాక

షిల్లాంగ్, జూలై 5:— సాయుధ మిజో ముఠాలు శిక్షణపొంది, [illegible] ఆయుధాలతోబర్మా అడవులనుండి తూర్పు పాకిస్తాన్ నుంచి యిప్పటికే కల్లోలితమైవున్న మిజోజిల్లా సరిహద్దు ప్రాంతాలకు తిరిగి రానారంభించాయి.

సాయుధ మిజో విద్రోహులు అస్సాం, బర్మా సరిహద్దుకు ఈవలివైపున కనిపించినట్లు ఐజల్ నుంచి అధికార రీత్యా అందిన వార్తలు తెలుపుతున్నాయి.

లుంగ్లేకుతూర్పున విమానం ద్వారా25 మైళ్ల దూరంలోని అస్సాం బర్మా సరిహద్దులో గల తింగ్‌సాయి ప్రాంతంలో బంకర్ల నిర్మించుకొనడం, కందకాలు త్రవ్వకంవంటిచర్యలలోనిమగ్నులై వుండగా వీరు కనిపించారట. ఒక సాయుధ మిజో విద్రోహులపటాలం మిజోజిల్లాకు అప్పుడే తిరిగి వచ్చినదనకు తాన్నె బ్రిగేడియర్‌అని చెప్పుకొంటున్న లుంఫెమినాయ కత్యాన అస్సాం బర్మా సరిహద్దులో కేంద్రీకరించబడివున్నదట.

కొత్తముఠాలకి పీలుగా ఈ విద్రోహులు ఆయుధాలను, మందుగుండు సామగ్రినిక్కువగా సేకరించుకొని వున్నదనీ, అస్సాంపట్నాలలో మిజో విద్రోహులు ఏజంట్లు మందులు కొంటున్నారని తెలిపేవార్తలువస్తున్నవి.

ఈ విధంగా మందులు కొంటున్న ఇద్దరు మిజో ఏజెంట్లుకచార్ మిజో సరిహద్దులోని పట్నిచారావద్ద అరెస్టయినారు.

మిజో విద్రోహులు మిజో జిల్లాలో సరిభాగంలో తమ చర్యలను తీవ్రం చేశారు. ప్రభుత్వంపట్ల విశ్వాసంగల మిజోల ఇళ్ళు దోచుకుంటున్నారు. వారిని చంపుతున్నారు. వారి ధాన్యం స్వాధీనం చేసుకుంటున్నారు. ఒక మిజో విద్రోహి జూలై మొదటి తేదీనిజైలునిర్బంధంనుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు కాల్చి చంపివేయబడ్డాడు.

కాంగ్రెస్ ఓటమికి ముస్లింలీగ్ యత్నం

వివిధరాజకీయపక్షాలతో ఎన్నికల పొత్తు

తిరువేంద్రం, జూలై 5:— వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పోరాడడానికి అతివాద కమ్యూనిస్టులను, కేరళ తిరుగుబాటు కాంగ్రెసును కూడగట్టుకోగల మని ముస్లింలీగ్ భావిస్తున్నది.

లీగ్ అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ ఇస్మాయిల్ విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు ఒప్పందం సాధ్యమేనని అన్నారు.

మద్రాసులో స్వతంత్ర, ద్రవిడ మున్నేట్ర కజగంతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న ముస్లింలీగ్ కార్యక్రమం ప్రతి రాష్ట్రానికి వేర్వేరుగా వుంటుందని ఆయన చెప్పారు.

జనసంఘం ఆమోదిస్తే దానితో కూడా తాము పొత్తు కుదుర్చుకొనగలమని లీగ్ నాయకుడు చెప్పారు.

కాంగ్రెసును నోడింపడమే ఈ ఎన్నికల పొత్తు ప్రధానోద్దేశం.

విమానం కూలి 13 మంది దుర్మరణం

బొలీవియాలో జరిగిన విషాదకర సంఘటన

లాపెజ్, బొలీవియా, జూలై 4:— సైనిక రవాణా విమానం ఒకటి 13 మంది ప్రయాణికులతో కూలిపోయినదనీ, ప్రయాణికులు ఏమరు బతికియున్నట్లు తెలియడంలేదనీ నేడిచటకు అందిన సమాచారమువల్ల, తెలియవచ్చినది.

సంతాన పోషణ ఒక పవిత్ర కార్యం

రోమ్, జూలై 5:— పోప్ మహాశయులు కుటుంబ నియంత్రణ కమీషన్ సెక్రటరీ జనరల్ —రోమన్ కాథలిక్ దంపతులు సంతానం విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తిచేశారు. ఈకమీషన్ గర్భ నిరోధకాన్ని గురించి క్రైస్తవ బోధనలలో చేయవలసిన మార్పులన్నిటినీ సమాలోచించిన తర్వాత, సెక్రటరీ జనరల్ మొదటిసారిగా ఈవిషయమై ఇటలీ టెలివిజన్‌లో ప్రసంగించారు. ఈ ప్రపంచంలోకి శిశువులను తీసుకు రావడమనేది ఒక నైతిక కార్యం గనుక, నైతిక కార్యమంటే ఎవరుచేసిన పనికి వారు బాధ్యులుగా వుండటమనేది అర్థం గనుక— చర్చి, కుటుంబ నియంత్రణకు ఆమోదిస్తుంది.

కుటుంబ నియంత్రణ అంటే, ఇంత మంది పిల్లలుండాలనే నియమం కాదు. లెక్క ప్రకారం పిల్లలుంటేనే ఆది ఆదర్శ గృహమవుతుందనే అర్థంతోనూ కాదు. పిల్లలను కనే దంపతులు — బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనేదే కుటుంబ నియంత్రణకు అర్థం — అన్నాడాయన.

లండన్ పోస్టాఫీసులో అరబిక్ భాషలో ఉత్తరం

లండన్, జూలై 5:— లండన్‌లో అరబిక్ మాట్లాడే ఒక వ్యక్తి, తమాషాకోసం, అరబిక్ భాషలో ఎడ్రసు వ్రాసి తనకు తానే ఒకఉత్తరం పోస్టుచేశాడు. ఆ ఉత్తరం తనకు వస్తుందని నమ్మకం అతనికిలేదు. కాని 24 గంటల్లో పోస్టుమన్ వచ్చి అతణ్ణి పేరుతోపిలిచి ఆ వుత్తరమిచ్చి చక్కాపోయాడు. ఆదిచూచి అతడెంతో ఆశ్చర్యపోయాడు. ఇంగ్లండులో అరబిక్ ఎడ్రస్ వ్రాసిన వుత్తరాలు కూడా అన్నిటితో పాటే వచ్చింది.

(3 వ కాలం తరువాయి)

నాయకుడు శ్రీ పి. రాజగోపాలనాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాధ్యక్షుడు, శాసనసభ్యుడు శ్రీ కందుల ఓబుల రెడ్డి, తిరుపతి శాసన సభ్యుడు శ్రీ నాదముని రెడ్డి, పార్లమెంటు సభ్యుడు శ్రీ వై. ఆదినారాయణరెడ్డి, రాయలసీమ సహాయక సంఘ కార్యదర్శి శ్రీ చవ్వా బాలిరెడ్డికూడా సందేశాలు పంపారు.

గిరీశం

యు. డి. యఫ్. సభ్యులకు కాంగ్రెసుపార్టీలో సభ్యత్వం

ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రకటన

హైదరాబాదు, జులై 5: పూర్వం అసెంబ్లీలోయునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌పార్టీలో సభ్యులుగావున్న 18 మందిని కాంగ్రెసు శాసనసభాపార్టీలో పూర్తి సభ్యత్వంతో చేర్చుకునేందుకు కాంగ్రెసుఅధ్యక్షుడు శ్రీ కామరాజ్ ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు.

శ్రీ కె. వి. నారాయణరెడ్డి నాయకత్వాన గల ఈయు. డి. యఫ్. ని కాంగ్రెస్‌లో విలీనంచేసిన సందర్భంలో ఆ పక్షానికిచెందిన 13మంది సభ్యులకు అప్పుడే కాంగ్రెస్‌పార్టీలో పూర్తి సభ్యత్వం యిచ్చి, ఈ 18 మంది సభ్యులను సహసభ్యులుగా చేర్చుకున్నారు. ఆ సమయంలో యు. డి. ఎఫ్.కుచెందిన ఒకరాజ్యసభ సభ్యుడు ఒక శాసనమండలి సభ్యుడు కూడా కాంగ్రెసులో చేరారు. అప్పట్లో ఈ 18మంది సభ్యులను తిరుగు జాటు కాంగ్రెస్ వాదులుగా భావించి వారికి కాంగ్రెస్ పార్టీలో పూర్తి సభ్యత్వం యివ్వలేదు.

ఆ 18మంది మిగతా సభ్యులకుకూడ కాంగ్రెస్ పార్టీలో పూర్తి సభ్యత్వం కలుగజేయాలని శ్రీ కె. వి. నారాయణరెడ్డి పట్టుదలవహించి, ఈ సందర్భంలో ఆయన శ్రీ కామరాజ్‌ను, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధిని కలుసుకున్నారు.

ఈ కాంగ్రెస్ సహసభ్యులను కాంగ్రెస్ పార్టీలో పూర్తి సభ్యులుగా చేర్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నేడు అసెంబ్లీ భవనంలోని తన కార్యాలయంలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ తెలియజేశారు.

పూర్వ యు. డి. ఎఫ్.కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం యివ్వబడుతుందా అని ప్రశ్నించగా శ్రీ బ్రహ్మానందరెడ్డి చిరునవ్వునవ్వివూరుకున్నారు. కొత్తగాకాంగ్రెస్ శాసనసభ పార్టీలో పూర్తి సభ్యత్వం కలుగజేయబడిన 18 మంది: శ్రీయుతులు సి. బాలిరెడ్డి, సి. కులశేఖరరెడ్డి, జిన్నామల్లారెడ్డి, యస్. చిన్నఅప్పలనాయుడు, కొల్లా అప్పలనాయుడు, ఎర్రమునిరెడ్డి, లక్ష్మీనరసింహ సన్యాసిరాజు, లక్ష్మీ నరసింహారెడ్డి, ఏ. నారాయణరెడ్డి, కె. కేశవులు, సోమేశ్వరరావు, జి. విశ్వనాథరెడ్డి, హరినారాయణ, విఠల్‌రావు, హెచ్. సీతారామిరెడ్డి, జి. వి. పీతాంబరరావు, యమ్. రావ్‌రెడ్డి.

శ్రీ కె. వి. నారాయణరెడ్డి కృతజ్ఞత

పూర్వం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌లోవున్న మిగిలిన 18 మంది సభ్యులు కూడా కాంగ్రెస్‌పార్టీ పూర్తి సభ్యత్వంఇవ్వడం వల్ల శ్రీ కె. వి. నారాయణరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీలోను, కాంగ్రెస్‌లెజిస్లేచర్ పార్టీలోను యు. డి. ఎఫ్. కు చెందిన 33 మంది సభ్యులకు ప్రవేశంకల్పించడానికి అవిరళ కృషిసల్పిన శ్రీ కామరాజ్, శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ బ్రహ్మానందరెడ్డిగార్లకు ఆయన కృతజ్ఞత తెలిపారు.

పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, మహిళా ... నాయకత్వంలో పరిపాలనాసామర్థ్యం ... రాజకీయ విజ్ఞత ... సహకృతమై వున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒకనొక నూతనమైన బలం చేకూరిందని శ్రీ నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాద్, జులై 5:— మార్కెట్ల బిల్లుపై నేడు శాసనసభలో చర్చ సాగింది. మంత్రులు కొన్ని విశేషాలు చెపుతూఉంటారు. అవే విశేషాలు పునశ్చరణ అవుతూ ఉంటాయి. మార్కెట్ సంఘాల్లో సభ్యులను ఎన్నుకొనడంలో ఉత్పన్నమయ్యే సమస్యలపై ప్రతిపక్షానికి సందేహాలు వస్తూనేవున్నాయి. ఆ విషయం చెప్పానే అంటారు మంత్రి శ్రీ ఆనెం చెంచుసుబ్బారెడ్డి. రెడ్డొచ్చే మొదలాటలానా ఎన్నిసార్లు చెప్పానో అని మంత్రి అనగా నాకోసం చెప్పండి ఒకసారి అని కోరారు శ్రీ తరిమెల నాగిరెడ్డి.

కొందరు సభ్యులను తీసివేయడానికి, కొందరిని తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం నిలబెట్టుకున్నారు ఈ బిల్లులో. ఏఅనుభవాన్ని ఆధారంచేసుకుని యిట్లా చేశారు అని శ్రీ విశ్వనాథం అడగగా, ఈ బిల్లు మద్రాసుబిల్లుకు కేవలం నకలుఅన్నారు మంత్రి.

ఒకరి వ్రాతకు యింకొకరు నకలిచేస్తే అది నేరం అవుతుంది అని శ్రీ విశ్వనాథం వాదం. జపాన్ వగైరా దేశాల్లో అంతా నకిలీ తత్వమే పర్యాప్తం అయివున్నదని చెప్పుకున్నారు మంత్రి.

బిల్లులోని క్లాజులపై జరిగిన వోటింగ్‌లో ఒక సందర్భంలో మంత్రి శ్రీమతి సదాలక్ష్మి వోటింగ్ ఫలితాన్ని ప్రకటించకముందే బయటకు వెళ్ళిపోగా, ప్రతిపక్షంవారు అట్లా వెళ్ళడం నియమ విరుద్ధం అని ఆక్షేపించారు.

అసలు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ వుండగా మంత్రి శ్రీ సుబ్బారెడ్డి బయటకుపోయారు. మంత్రిరానిదేతాను మాట్లాడనన్నారు శ్రీ గోపాలకృష్ణయ్య. కొంత తర్జన భర్జన తర్వాత మంత్రి వచ్చేశారు.

ఒక గ్రామాధికారిని తీసివేశారు— నెల్లూరు జిల్లాలో సంగతి—అతడు తప్పిదాలు చేసినట్లు ప్రతిపక్ష ప్రశ్నలవల్ల అనుకొనవలసి వస్తున్నది. తిరా అతడిని మళ్ళీ ఉద్యోగంలో వేశారు. దీనికి ఒక మంత్రి జోక్యం కారణమని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ కొండయ్య ఆరోపించగా ప్రతిపక్షాలు దీన్ని అందిపుచ్చుకొని ... వర్షం కురిపించారు. మళ్ళీ ఉద్యోగం యిచ్చింది మంత్రి శ్రీ ... జోక్యం పుచ్చుకున్న మం... కృష్ణన్. ... సంయుక్త బాధ్యత నిర్వహ... ప్రకారం ఇంకొక మంత్రి జోక్... న్నదని శ్రీ రామచంద్రారెడ్డి చెప్పుకు... అయితే ఆ ఉద్యోగి దారుణ నేరాలు చేసినట్లు శ్రీనాగిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో నడిచిన కాగితాలను ఆధారం చేసుకుని ఈ ఆరోపణను శ్రీ నాగిరెడ్డి చేసినట్లు విదితమైనది. కాగితాలపైన అధికార్లు, మంత్రులు వ్రాసేవి రహస్యాలు అన్నారు ముఖ్యమంత్రి.

ఏమైనప్పటికీ ఈ విషయం అంతాతను పరిశీలిస్తాననీ, యిందుకు సంబంధించిన కాగితాలను తెప్పించుకుని చూస్తాననీ ముఖ్యమంత్రి హామీ యిచ్చారు.

కొంపల్లో కొంపలలాగా తమాషా ప్రశ్నలు వస్తూవుంటాయి—ఇద్దరు మంత్రులుచేసిన పనిపై ప్రశ్నలురావడం ఆ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చూడాలని ప్రతిపక్ష నాయకుడు పట్టుబట్టడం జరిగింది.

నేడు పద్దెనిమిది మంది అనుబంధ కాంగ్రెస్ సభ్యులు పూర్తి కాంగ్రెస్ సభ్యులుగాచేరారు. ఈ బృందానికి స్వాగతం చెప్పారు ముఖ్యమంత్రి. తన గదిలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ బృందం నాయకుడు శ్రీ కె. వి. నారాయణరెడ్డి ఈ బృందం యావత్తు కాంగ్రెస్ వారిలాగానే ఇకనుంచి వ్యవహరిస్తారు.

కోరంలేక హైదరాబాద్ కార్పొరేషన్ సమావేశం వాయిదా

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 5 :— హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశం నేటి సాయంత్రం ఇక్కడ కోరంలేని కారణంగా వాయిదా పడింది.

డిప్యూటీ మేయరు శ్రీ సయ్యద్ రహమత్ అలీ సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీ దేవేంద్రపురీగోస్వామి [ఎస్. ఎస్.పి.] శ్రీ అహమ్మద్ హుస్సేన్, శ్రీ సుల్తాన్ సలాఉద్దీన్ ఒవాసి [మజ్లిస్]లు మాట్లాడుతూ, చిక్కడపల్లిలో ఒక యునానీ వైద్యశాలను ఏర్పాటు చేయడానికై కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 1961 లో ఒక తీర్మానం చేసినదని, అయితే ఇంతవరకూ ఎట్టి చర్య తీసుకోవడం జరగలేదని తెలియజేశారు.

కమిషనర్ శ్రీ అజిత్‌సింగ్ సమాధానం ఇస్తూ, ఈ విషయమై ఒక భాగ్యాపందుతో సంభాషణలు జరుగుతున్నవని, ఈ నెలాఖరుకల్లా వైద్యశాలను ఏర్పాటుచేసే అవకాశం కలదని తెలియజేశారు.

లక్నో, జూలై 5:— జూన్ 28 తేదీలలో భారీ వర్షాలవల్ల ఒక ... నిండి బిజ్నోర్‌జిల్లా కలాఘర్... గల రామగంగ ప్రాజెక్టువద్ద 13 మంది మరణించినట్లు ఇక్కడికిచేరిన సమాచారంతెలుపుతున్నది.

[ప్రెస్‌కౌన్సిల్ అధ్యక్షులుగానియుక్తులైన జస్టిస్ జనార్దన్ రంగనాథ్ ముధోల్కర్]

మార్కెట్ల బిల్లుకు సవరణ

స్థానికమార్కెటింగ్ సంఘాలకు కమిటీలో ప్రాతినిధ్యం

హైదరాబాద్, జూలై 5 — ప్రాంతీయ సంఘం నివేదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తి, పశుగణంమార్కెట్ల బిల్లులోని35 క్లాజులను నేడు రాష్ట్ర శాసన సభ ఆమోదించిన అనంతరం తిరిగి రేపు ఉదయం గం. 8—30లకు వాయిదా పడింది.

శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి ప్రతిపాదించిన మార్కెట్ కమిటీలో స్థానిక సహకారమార్కెటింగ్‌సొసైటీ ప్రతినిధుల విషయంలోఎన్నిక జరపడానికి, మరొకటి మొత్తం రెండు ప్రభుత్వం సవరణలు తప్పమిగతా సవరణలన్ని సభవారు త్రోసి పుచ్చారు.

మార్కెట్ కమిటీలకు ఎన్నిక జరగాలని ప్రతిపక్షం ప్రతిపాదించిన సవరణ కూడాసభ వారిచే త్రోసి వేయ బడింది. స్థానికంగా రైతులు అధిక సంఖ్యాకులై నందున వారికి మార్కెట్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎన్నికలు నిర్వహించడమంటే అది పెద్దగా వ్యయంతో కూడిన విషయమని చెబుతూ, ఇటీవల గుంటూరు మార్కెటింగ్ కమిటీ నిర్వహించిన ఎన్నికలలో రు 50,000లు ఖర్చు అయిందని ఉదాహరణకు శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఖర్చులను కూడా మార్కెట్ కమిటీలే భరించవలసి వుంటుందని ఆయన అన్నారు.

మార్కెటింగ్ కమిటీ అధ్యక్షునితొలగించే సందర్భంలో ఆ విషయమై ఆ కమిటీ అభిప్రాయంకోరాలనే సవరణ కూడా సభవారు నిరాకరించారు.

బిల్లు ప్రథమ పఠనానికి సమాధానం చెబుతూ రైతుల ఆర్థిక పరిస్థితిని ఈ బిల్లు అభివృద్ధి పరుస్తుందనీ, వారి ఉత్పత్తులకు తగు ధరలులభింపజేస్తుందనీ, రైతులకుఅందుబాటులో వుండే విధంగా మార్కెటింగ్‌యార్డులు నిర్మింప బడతవనీ, క్వింటాల్‌కు అర్ధ రూపాయి వంతున రైతు మార్కెట్‌కమిటీకి చెల్లించవలసివుంటుందనీ, శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి అన్నారు.

ప్రభుత్వం రైతులకు ఋణాలు ఇవ్వడానికి తగిన ప్రోత్సాహం కల్గిన్నప్పుడల్లా కమిషన్‌ఏజెంట్లకు స్వస్తి చెబుతుందనీ, రైతులను, టోకు వర్తకులకు, మార్కెట్‌యార్డులలో తన సరుకులు నిల్వచేసుకునేందుకు విక్రయించుకునేందుకు క్రమబద్ధమైన సౌకర్యాలు కలిగించబడతాయనిఅన్నారు. మునిసిపాలిటీలకు నష్టం కలిగించే లైసెన్సు రుసుము తదితరములను పది సంవత్సరాల అనంతరం వసూలు చేయడం విరమింప బడతాయన్నారు.

ఈ బిల్లుపై జరిగినచర్చలో ప్రసంగిస్తూ శ్రీ ఏ. గోవిందరావు [మి. క.] రైతులను, కమిటీలను నామినేట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమనీ, మూడు సంవత్సరాల కొకపర్యాయం కమిటీలకు ఎన్నికలు జరుగాలనీ, జిల్లా అంతటినీ ఒకే మార్కెటింగ్ ప్రాంతంగా పరిగణిస్తే నిర్వహణలో కష్టం కాగలదనీ అందుచేత చిన్న ప్రాంతాలుగా విభజిస్తూ పరిమితం చేయాలనీ సూచించారు.

మార్కెట్ యార్డులలో నిల్వచేయబడే సరుకులకు బ్యాంకులు రక్షణ కల్పించాలని, శ్రీ పి. కోటేశ్వరరావు [మి. క] అన్నారు.

డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు [కాం] ప్రసంగిస్తూ, అనుబంధ శాసనం అసలు శాసనాన్ని మించిన ప్రమాణంలో రూపొందుతున్న దన్నారు. ఇది తగ్గించి తీరాలి. కొనుగోలు అమ్మకాలను క్రమబద్ధం చేయడం మంచిదే. ఈ శాసనంలో మార్కెటింగ్ కమిటీలలోని 16 మంది సభ్యులలో 11 మంది సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసే పద్ధతి శ్రేయస్కరంగా లే దన్నారు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, కొనుగోలుదారులు వారి ప్రతినిధులను ఎన్నుకునేందుకు అనుమతించాలి. బాధ్యతకల పనిలో అధికారులకు సంబంధం కల్పించడం పరిపాలనలో జాప్యానికీ, పాతకాలపు పరిపాలనా పద్ధతికే దారి తీయగలదు.

ఉత్పత్తిదారులు, వినియోగదారుల శ్రేయస్సును కాపాడడానికి సర్వవిధాలా తోడ్పడా లన్నారు.

ఈ బిల్లు కమిషన్ ఏజంట్లకు మార్కెటింగ్ కమిటీలు లైసెన్సులు యిచ్చే అధికారాన్ని సంక్రమింపజేయకోరుతున్నదనీ, అయితే ఆచరణలో అది అసాధ్యం కాకపోవచ్చుననీ, డాక్టరు చలపతిరావు అన్నారు. మార్కెట్ల ద్వారా మునిసిపాలిటీ ఆదాయాలను తొలగించడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆచరణ యోగ్యమైన ఆదేశాలు బిల్లులో వుండాలేగాని, మామూలు వాణిజ్య మార్గాలను శాసనంద్వారా విచ్ఛిన్నం చేయడం ఉచితంకాదన్నారు.

మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి సభలో లేని సమయంలో తాను ప్రసంగించడానికి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య [స్వ] నిరాకరించారు. సభ్యుడు ప్రసంగించడానికి లేవగానే శ్రీ సుబ్బారెడ్డి తనబదులు శ్రీ వావిలాల ప్రసంగం వింటూవుండవలసిందిగా శ్రీ పి. వి. నరసింహారావును కోరి బయటకు వెళ్ళారు. శ్రీ వావిలాల అభ్యంతరంపై, డిప్యూటీ స్పీకరు మంత్రిని తన స్థానంలో కూర్చుండవలసిందిగా నిర్బంధించజాలదన్నారు. తన బదులు వ్యవహరించవలసిందిగా తన సహచరుని కోరడానికి తనకు హక్కు కలదని శ్రీ సుబ్బారెడ్డి తిరిగి వచ్చి అన్నారు.

శ్రీ వావిలాల నామినేషన్‌ల పద్ధతికి ప్రాతికూల్యం వెల్లడిస్తూ, అది చిన్న రైతుల శ్రేయస్సుకు, భంగకరమై, పెద్దరైతులను మరింత భాగ్యవంతులను జేస్తున్న దన్నారు. మార్కెటింగ్ ఆఫీసరు ఎప్పుడూ కోరవగానే కన్పిస్తాడు ఒక్క శాసనసభలకు తప్ప రాష్ట్రమంతటా నిర్ణీత ప్రజాస్వామ్యమే విజృంభించినట్లు కన్పిస్తున్న దన్నారు. సెక్రెటేరియట్‌లో కూర్చునే వారిలో ప్రజాస్వామ్యం అమలుపరుస్తున్నారు. క్రిందిస్థాయిలో లంచగొండితనం, ఉన్నత స్థాయిలో బంధుప్రీతి, కేంద్రంలో పాతకాలపు పరిపాలనా పద్ధతులతో ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణమై ఉన్నదని అన్నారు.

మార్కెటింగ్ కమిటీ గుత్తాధిపత్యానికి దారితీసే విధంగా ఉంది. శాసనం రూపొందించడంలో మాత్రం బాగానేఉన్న బిల్లును రూపొందించడం చూస్తే భయాందోళనలకు తావు కలుగజేస్తున్నదని శ్రీ వావిలాల విమర్శించారు.

శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు [మి. క.] చర్చను ముగిస్తూ, నామినేషన్‌ల పద్ధతి చూస్తే, ఈ బిల్లు రైతులకు తోడ్పడే విధంగా లేదనీ, కమిషన్ ఏజంట్లకు స్వస్తి చెప్పేయెడల సహకార పరపతి పెంచాలని అన్నారు. మార్కెటింగ్ కమిటీల అధ్యక్ష, ఉపాధ్యక్షులను తొలగించడానికి ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం విశేషాధికారాలను పొందుతున్నది. దాని బదులు ఈ అధికారాలు కమిటీలకు సంక్రమింపజేయాలని ఆయన సూచించారు.

స్విస్ బ్యాంక్ రేటు హెచ్చింపు

జూరిచ్, జులై 5 :— బ్యాంకు రేటును 2½ శాతం నుంచి 3½ శాతానికి హెచ్చించినట్లు స్విస్ జాతీయ బ్యాంక్ నేడు ప్రకటించింది.

ఈ హెచ్చు రేటు రేపటినుంచే [జూలై 6 నుంచి] అమలులోనికి వస్తున్నట్లు కూడా జాతీయ బ్యాంక్ తెలియజేసింది.

మిశ్రా ప్రకటన

(1 వ పేజీ తరవాయి)

లపై ఆధారపడవలసిన పరిస్థితిలోనే వున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈనాడు శాయశక్తులా కృషి చేస్తున్నాం. రైతులు పాతకాలపు పద్ధతులకు స్వస్తిచెప్పి నాగళ్లను వదలి, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రైతుల మనస్తత్వంలోనే ఈ మార్పు వచ్చింది. ఈ నూతన పరిణామాన్ని త్వరగా జీర్ణించుకోవడమే మన ముందున్న సమస్య. వ్యవసాయ రంగంలో నూతన విధానాలలో నైపుణ్యాన్ని సాధించడమేగాక రైతులలో ఆ విధానాలపట్ల విశ్వాసాన్ని కల్పించడం వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలలో పనిచేసే కార్యకర్తల బాధ్యత. రైతులలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి మనవారే సమర్థులు. రైతులకు శిక్షణ ఇవ్వడమేనేడి ఒకానొక బృహత్కార్యక్రమం. 6 కోట్ల రైతు కుటుంబాలకు ఈ నూతన సందేశాన్ని అందించిన పక్షంలో వ్యవసాయోత్పత్తిలో విజయం సాధించడం కరతలామలకం అవుతుంది — ఆయన ఉద్ఘాటించారు.

అంతకుముందు సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ అధిక ఆహారోత్పత్తి సాధనలో అధికారులు వాస్తవిక విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కోరారు. గత ఏడాది తీవ్రమైన అనావృష్టి సంభవించడం, ఈ ఏడాది ఇప్పటికీ వర్షాలు లేకపోవడం — వ్యవసాయ సమస్యపట్ల భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తతతో వ్యవహరించవలసివున్నదీ స్పష్టం చేస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు.

అధికోత్పత్తి సాధనకై అహరహరము కృషి చేస్తున్న ఆంధ్ర రైతు సోదరులను ముఖ్యమంత్రి అభినందించారు.

డాక్టర్ యస్. ఆర్. భారువా నివేదిక చదివారు. డాక్టర్ డి.పి. రెడ్డి ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రికి, ప్రతినిధులకు స్వాగతం పలికారు. డాక్టర్ భారువా వందన సమర్పణ చేశారు.

రూపాయి విలువ తగ్గింపుపై కామరాజ్‌తో అభిప్రాయభేదాలు

—ప్రధానమంత్రి వివరణ

మద్రాసు, జూలై 4 — రూపాయి మారకంవిలువ తగ్గింపు విషయంలో తనకూ శ్రీ కామరాజ్‌కూమధ్య కొంతభేదాభిప్రాయం పొడసూపిన మాట నిజమేనని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ తెలియజేశారు. అయితే దీనిమూలంగా పార్టీలో చీలిక తేసిరాలేదని ఆమె అన్నారు.

నేడిక్కడ 'ఆంధ్రప్రభ' ప్రతినిధి ఇంటర్వ్యూ జరిపిన సందర్భంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధానమంత్రి పై విషయాన్ని తెలియజేశారు. తాను రాష్ట్రాన్ని సందర్శిస్తున్న సమయంలో శ్రీ కామరాజ్ అక్కడ లేకపోవడాన్ని గురించి పలువురు పలురకాలుగా వ్యాఖ్యానించారని, అయితే ఢిల్లీ వెళ్ళడానికి శ్రీ కామరాజ్ అంతకు మునుపే నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు.

ఈ అభిప్రాయభేదాలపై చర్చించడానికి ఎ. ఐ. సి. సి. సమావేశం త్వరలో జరుగబోతున్నదా అనిప్రశ్నించగా అందుకు ప్రధానమంత్రి, నిర్దిష్టమైన తేదీకిముందుగా సమావేశంజరిపే ప్రస్తావన ఏమీ రాలేదని తెలియజేశారు. ఒకవేళ అలా సమావేశం జరిపినా హాని ఏమీలేదని ఆమె అన్నారు.

రూపాయి మారకంవిలువ తగ్గింపుపై శ్రీమతి గాంధి, అనేకప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈచర్య రష్యాకు కోపకారణం అయినదనడం సరికాదని ఆమె అన్నారు. మాస్కోలో మనరాయబారి ఈ విషయం సోవియెట్ అధికారులతో చర్చించారని, ఇది ఆంతరంగిక వ్యవహారం అని వారు అన్నారని ప్రధానమంత్రి వివరించారు.

అత్యావసరవస్తువులను ప్రజలకు సరఫరా చేయడానికై పెద్దనగరాలలో ప్రభుత్వం ఆధ్వర్యాన విక్రయశాలలు నెలకొల్పే విషయమై ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి గ్రామాలలో కూడా వాడకందారుల వస్తువిక్రయశాలలు చిన్న చిన్నవి ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలియజేశారు.

మనం కొన్ని క్రమబద్ధమైన అలవాట్లతోను, క్రమశిక్షణతోను, దృఢవైఖరితోను వ్యవహరించవలసిఉన్నదని ఆమె అన్నారు.

ధరల పెరుగుదలను గురించి ప్రస్తావిస్తూ ధరలు ఎంతపెరిగినా కొనేవారు పుష్కలంగానే కనిపిస్తున్నారని, హోటళ్ళు, థియేటర్లు ఎక్కడ చూచినా నిండుగానే ఉంటున్నవని ప్రధాన మంత్రి అన్నారు.

జాన్సన్‌కు రాజాజీ సమర్థన

మద్రాసు, జూలై 5:— బాధ్యతాయుతమైన ఉన్నత పదవులలో ఉన్నవారు హింసా దౌర్జన్య పూరితమైన కమ్యూనిజంను నిరోధించాలని స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి అన్నారు.

ఆయన ఈవారం 'స్వరాజ్య' పత్రికలో ఒక వ్యాసంవ్రాస్తూ దక్షిణవియత్నాంలోవిప్లవానికి సహకరిస్తున్న హనోయ్‌ను నిరోధించడానికి శాయశక్తులా కృషిచేస్తున్న ప్రెసిడెంట్ జాన్సన్ విధానాన్ని అందరితోపాటు ఇండియా కూడా ముక్తకంఠంతో ఖండించడం తనకు అసమంజసంగా వుందని రాజాజీ అన్నారు.

హనోయ్‌పై దాడులకు అందరూ ప్రెసిడెంట్ జాన్సన్‌ను విమర్శిస్తున్నారని, అయితే తాను మాత్రం వారిలో కలవనని రాజాజీ అన్నారు.

ప్రెసిడెంట్ జాన్సన్ చర్య సక్రమమైనదే నని రాజాజీ అన్నారు.

జూలై 8న రాష్ట్రపతిచే అర్జున అవార్డులు బహూకరణ

న్యూఢిల్లీ, జూలై 5 :— రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, 1964, 1965 సంవత్సరాలకుగాను జూలై 8 వ అర్జున అవార్డులను బహూకరిస్తారు.

ఈ బహుమతి ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరుగుతుంది.

బియ్యంపై అమ్మకం పన్ను

(1వ పేజీ తరువాయి)

స్పీకర్ : ప్రభుత్వానికి తగిన అభ్యర్థి దొరికేవరకు నియమించరన్నది మీ అభిప్రాయకాబోలు [నవ్వు]

నాగార్జున సాగర్ వద్ద భూమిని సాగుచేయడానికై సోవియెట్ యూనియన్‌నుండి 49 బుల్‌డోజర్లు, అమెరికా నుండి 14 బుల్‌డోజర్లు వచ్చినవని బుల్‌డోజర్లు నడపడంలో శిక్షణ నిమిత్తం మాస్కోకు వెళ్ళిన అధికారులు యింతవరకు తిరిగిరాలేదని మంత్రి శ్రీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల సమస్య

శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి : జూన్ నెలలో 5.79 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేయగలమని ప్రభుత్వం ప్రకటించింది. ఇది సాధ్యంకాదని ఆనాడే నేను చెప్పాను. నీరు విడుదల కాకపోతే రాజీనామా యిస్తానని మంత్రి ప్రతిజ్ఞ చేశారు.

మంత్రి : రాజీనామా యిస్తానని చెప్పలేదు. వర్షాలు రాకపోవడంవల్ల నీరు విడుదల చేయలేదు.

అమెరికా నుండి వచ్చిన బుల్‌డోజర్లు మంచివని, అయితే, సోవియెట్ యూనియన్ బుల్‌డోజర్లు ఖరీదు తక్కువనీ, మరొక 100 బుల్‌డోజర్లు కొనాలని నిర్ణయించామని ఆహారమంత్రి వెల్లడి చేశారు.

గ్రామీణ సహకార సంఘాల సభ్యులకు పంచాయితీ సమితులనుండి వ్యవసాయానికి అవసరమైన ఎరువులను అప్పురూపంలో యివ్వడానికి వీలులేదని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేసినమాట నిజమేనని, శ్రీ టి. సత్యనారాయణ మాటకు సమాధానంగా వివరించారు.

నూజివీడు తాలూకాలోని కొత్తపల్లిలో ప్రాథమికోపాధ్యాయుడైన శ్రీ పెందుర్తి దేవమందిరాన్ని గొంతుపిసికి చంపివేసిన మాట నిజమేనని హోం మంత్రి మీర్ అహమ్మద్ అలీఖాన్ శ్రీ వంకా సత్యనారాయణ, శ్రీ సర్వేశ్వరరావు ప్రశ్నలకు సమాధానమిస్తూ వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు బాధ్యతను స్పెషల్ బ్రాంచికి అప్పజెప్పామనికూడా తెలియజేశారు.

శ్రీ పెందుర్తి దేవమందిరం సి. ఎస్. ఐ. మిషన్ స్కూలు ఉపాధ్యాయుడు అతను చాలా మంచి ఉపాధ్యాయుడని, మిషన్ అధికారుల దర్శనకు నిరసనగాను, శాసనసభ ముందు సత్యాగ్రహంచేసి న వ్యక్తి అని, చాలామంది సభ్యులు తెలియజేశారు.

ఈ వివాద సంఘటనపై ఇంతవరకు తగిన సాక్ష్యం లభించలేదని, అయినా దర్యాప్తు త్వరితగతిని ముగించడానికి ప్రయత్నించగలమని హోం మంత్రి హామీ యిచ్చారు.

సమితి ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యాలు

జిల్లా పరిషత్, పంచాయతీ సమితులలో ఉపాధ్యాయులు ప్రభుత్వోద్యోగులు కాని ఇతర సిబ్బందికి పెన్షన్ సౌకర్యాలు కలిగించడానికి నిబంధనల సడలిస్తూ, ఉత్తరువులు జారీ చేశామని పంచాయితీరాజ్‌మంత్రిడాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రకటించారు.

వెనుకటి హైదరాబాదు, మద్రాసు బాలల చట్టం నిబంధనల స్థానే రాష్ట్రానికి అంతటికీ వర్తించే బిల్లును ప్రవేశపెట్టనున్నామని శ్రీ సర్వేశ్వరరావు ప్రశ్నకు సమాధానంగా న్యాయశాఖా మంత్రి శ్రీ పి. నరసింహారావు తెలియపరిచారు. సమగ్ర బిల్లుపై లా కమిషన్ కూడా నివేదికను సమర్పించిందని వెల్లడి చేశారు.

నాగవిద్రోహులను అరికట్టడంలో బర్మా తోడ్పాటు

శ్రీ నందా ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 5:— నాగవిద్రోహులు బర్మీస్ భూభాగంగుండా పాకిస్తాన్‌లో ప్రవేశించే అవకాశంలేకుండా చేసేనిమిత్తం తగుచర్యలు తీసుకోడంలో బర్మాప్రభుత్వం మనతోసహకరిస్తున్నదని కేంద్ర హోంమంత్రి శ్రీ జి. ఎల్. నందా నేడిక్కడ తెలియజేశారు.

నేడిక్కడ ఒక పత్రికావిలేఖరులగోష్ఠిలో ప్రసంగిస్తూ శ్రీ నందా, నాగభూమిలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నదని, ప్రత్యేకంగా మార్పేమీలేదని అన్నారు. మొత్తంమీద శాంతి, భద్రతలపరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, అయితే ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పజాలనని ఆయన అన్నారు.

"నాగవిద్రోహులకు పాకిస్తాన్ అక్రమంగా ఆయుధాలసరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. పాకిస్తానీలు నాగవిద్రోహులకు చైనీస్‌పద్ధతిలో గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇస్తున్నట్లుకూడా తెలిసింది. అయితే ఇది నిజంకాదని పాకిస్తాన్ ప్రభుత్వం అంటున్నది" అన్నారు శ్రీ నందా.

కాశ్మీర్‌లో శాంతి, భద్రతలపరిస్థితి కూడా బాగానే ఉన్నదని హోంమంత్రి తెలియజేశారు.

శ్రీ నందా రేపు ఉదయం ఇక్కడనుంచి బయలుదేరి త్రివేంద్రం వెళతారు.

తూర్పుగోదావరి, విశాఖ శ్రీకాకుళం జిల్లాలతో కొత్త 'ఆహారమండలం'

భట్టం శ్రీరామమూర్తి హర్షం

హైదరాబాద్, జూలై 5:— తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక ఆహారమండలంగా రూపొందించినందుకు ప్రముఖ శాసనసభ్యుడు శ్రీ భట్టం శ్రీరామమూర్తి ప్రభుత్వాన్ని అభినందించారు.

శ్రీ శ్రీరామమూర్తి ఈ మండలం ఏర్పాటు చేయవలసిందిగా రెండుసంవత్సరాలనుంచి కోరుతున్నారు. శాసనసభలో శ్రీరామమూర్తి వేసే ప్రశ్నలకు జవాబు చెపుతూ ముఖ్యమంత్రి— ఈ మండలానికి మంత్రివర్గం ఆమోదించిందని తెలియజేశారు.

మాచ్‌ఖండ్ వద్ద వర్షాభావం

విద్యుచ్ఛక్తి అధికారుల ఆందోళన

విశాఖపట్నం, జూలై 5:— మాచ్‌ఖండ్ రిజర్వాయరు ప్రాంతంలో వర్షాలు లేనందున విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి మరీ క్షీణించింది. ముందుముందు కూడా వర్షాలు లేకుంటే తంటాలే. పరిస్థితి గురించి విద్యుచ్ఛక్తిశాఖ ఆందోళన చెందుతున్నది.

కొత్తగూడెం విద్యుత్కేంద్రం నుంచి నాలుగు మెగావాట్ల విద్యుచ్ఛక్తి లభించే పక్షంలో ప్రస్తుత నిబంధనలతోనే విద్యుచ్ఛక్తి సరఫరా కొనసాగగలదు.

సినిమా థియేటర్లకు పగలు ఆటలను రద్దుచేసి, శని, ఆదివారాలలో మాత్రమే వాటికి అనుమతిస్తున్నారు.

విశాఖపట్నంలో పగలు [illegible] రద్దుచేసినట్లు విద్యుచ్ఛక్తిశాఖ ప్రతినిధులు తెలిపారు.

జీవితభీమా తణుకు బ్రాంచి ఉద్యోగుల ప్రదర్శన

తణుకు, జూలై 5:— "ఆటోమేషన్" పద్ధతికి వ్యతిరేక సూచకంగా జీవితభీమా కార్పొరేషన్ తణుకు బ్రాంచిలోని 17 మంది ఉద్యోగులు శాంతియుతంగా ప్రదర్శన జరిపారు. యూనియన్ నియమాలు అలస్యంగా ఆఫీసుకు వెళ్ళారు. ఆకాలంలో [illegible] దినాన్ని పాటించారు. [ఏ. పి.]

హెచ్.ఎం.వి. స్కైలార్క్

ఒక శ్రవణానందమయమగు ప్రపంచము



సూపర్ ఫిడిలిటీ, చాలా పెద్ద ఎలిప్టికల్ స్పీకర్‌తో అమరియున్నది ప్రత్యేకంగా, అతి సహజమైన ధ్వని, విశిష్టమైన నాదమూ ప్రసారనిమిత్తమై తయారైనది.

6 వాల్వులు • 4 వేవ్‌బ్యాండులు • పియానోకీ సెలక్షన్ • ఇండిపెండెంట్ బాస్ & ట్రిబిల్ కంట్రోల్సు • 10¼"×6¼" ఎలిప్టికల్ స్పీకర్ • అనువైన పి. యు & టేపురికార్డర్ కనెక్షన్లు • మోడల్ నెం 5175 ఏ.సి ధర రూ. 516-33 ఎక్సైజ్ సుంకంతో సహా. స్థానిక పన్నులు అదనం.

His Master's Voice

ఆమె క్షణాలలో నిర్మించింది.

అయితే రోమునగరం ఒక రోజులో నిర్మింపబడివుండలేదు.



ఒక నిమిషం లేదా ఒక రోజులో ఏదైనా కేవలం ఇసుకతో నిర్మింపబడలేవు.

ఇటుక తరువాత ఇటుక — ఈవిధంగా వరుసగా పేర్చి భవనాన్ని నిర్మించాలి. మట్టాలమీదుగా పని జరిగిపోతూవుంటుంది — కొంతకాలం పట్టుతుంది — దానికి తగిన వనరులను పెట్టుబడిపెట్టాలి.

మీరు మీ సౌభాగ్యాన్ని నిర్మింపదలచుకున్నారా? అది ఇసుకతోగాని, ఇటుకలతోగాని, గిన్నెలతోగాని, కాంక్రీటుతోగాని నిర్మింపబడేది కాదు. దానికికావలసింది మీ నిలువలు. లేదా వివేకమైన పెట్టుబడి.

మీ డబ్బును పిగ్మీ డిపాజిటు ఖాతాకు సిండికేట్‌బ్యాంకులో పెట్టుబడి పెట్టండి. మీ పెట్టుబడులు క్రమం తప్పకుండా [illegible]. రోజులు, నెలలు, దాటిపోతుంటాయి. చివరకు ఒకనాడు మీరు మీ సౌభాగ్యాన్ని నిర్మించినట్లు తెలుసుకుంటారు.

మీ సౌభాగ్య నిర్మాణానికి పిగ్మీ తోడ్పడుతుంది.

సిండికేట్ బ్యాంక్ లిమిటెడ్

రిజిస్టర్డు ఆఫీసు: మణిపాల్, మైసూరు స్టేట్.

హోమియో పతి

హోమియోపతిలో మేము తెల్పుచున్నాము కూడ తపాలా ద్వారా ట్యూషన్సు ఇప్పుచున్నాము (ప్రాక్టీసు చేయుటానికి, గవర్నమెంట్ 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారౌటకు వారి ఉపయోగకరము. మాలెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ,
[illegible] వీధి, మద్రాసు—1.

సౌఖ్యతమ నమ్మకమునకు
SITCO
సిట్కో ట్రాన్సుఫార్మర్లు వాడండి.
మీ స్పెసిఫికేషన్లకు కూడ మేము ట్రాన్స్‌ఫార్మర్లను తయారుచేసెదము దయచేసి వ్రాయండి.
సింగ్ ట్రేడింగ్ కంపెనీ
మౌంట్ రోడ్, మద్రాసు—2.
ఫోన్: 85904.

శ్రీ మతే రామానుజాయనమః

77 వ. శ్రీరామ మహాక్రతువును క్రతుస్థంభ నిర్మాణ ప్రతిష్ఠలతో సహా కాశ్మీరు శ్రీనగరునందు

వి. 1—7—66 తేది లగాయతు వి. 28—7—66 వరకు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారు జరుపుచున్నారు. ఇందులకు కనీసము 10 వేల బ్రాహ్మణులు ఖర్చు అగును.
కాశ్మీర భక్తులందరును తాము వ్రాసిన శ్రీరామకోటిని, మరియు విరివిగ విరాళములను, పంపకోరుచున్నాము.
ఇ. తం. గోపాలాచార్యులు, శ్రీరామ మహాక్రతువు, శ్రీనగర్, కాశ్మీరు

కనబడుట లేదు

వయస్సు 13 సం. పేరు గాదె గోపాలకృష్ణ మూర్తి. పొట్టిగా ఉండును. 15 రోజుల నుండి కనుపించుటలేదు. సెకండ్ ఫారం చదువుచున్నాడు. పట్టిగించినవారికి తగు బహుమానా మీయ్యబడును.

గాదె రామలింగయ్య,
మారుటేరు. [ప. గో. జిల్లా]
పి. నెం. 350 ఆర్ 57

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా ఆర్ట్ సిల్కు, కాటన్ జంపకానాలు, తువ్వాళ్లు, సిల్కు చీరెలు, సిల్కు షర్టింగులు వగైరాలకు ఆర్డర్లు సేకరించుటకు ఇన్‌ష్యూర్ ఏజంట్లు కావలెను. వివరములకు వ్రాయండి
గణేశ్ ఇండస్ట్రియల్స్,
[illegible], [అమలాపురం]

లూథరన్ హైస్కూలు, ఎడ్లపాడు
నర్సరావుపేట తాలూకా, గుంటూరు జిల్లా.
1. ఎస్. జి. టి. [ఇంగ్లీషు, లెక్కలు] 1
[illegible]
దరఖాస్తులు 8—7—1966 లోపల కోరబడుచున్నవి.
శ్రీ కె. బాలెస్‌పాల్,
కరస్పాండెంటు.

ట్రైనింగు

సెకండరీ 120 నుండి 220 రూ. జీతముగల ఉద్యోగములకు ట్రైనింగ్, ఆపరేటర్సు, స్టెనోగ్రాఫర్సు, ఎకౌంటెంట్ స్టేషన్ మాస్టర్సు గా P.U.C., B.Sc., S.S.L.C. and MATRIC Passed or failed (boys and girls) కు శిక్షణ ఇయ్యబడును. 1 అ. [illegible] ప్రాస్పెక్టస్‌ [illegible]
Principal, B.T. & T.T College, Brodipet, Guntur-2 (Regd. By Govt.)

ప్రకటన

శ్రీమతి దిట్టకూటి రత్తగపల్లి [illegible] దొరతీబి.
గుంటూరుజిల్లా [illegible]
మా [illegible] (i) Poverty certificate (ii) Marks certificate (iii) Conduct certificate from their Principals తా. 15.7.66 లోపల పంపవలయును.

1. సంకా పూర్ణచంద్రరావు, Managing Trustee
2. తూమునుంట్ల వెంకట్రావు
3. గోపవరపు వీరయ్య
4. గుడిపాడ [illegible] Presiding Bench Magistrate
5. చింతలపూడి [illegible] Trustees

అమ్మకము

ఇంగ్లీషు KEW డాడ్జి పెట్రోల్ 62 హార్సుపవర్ కలిగిన మంచి కండిషనులో తిరుగు చున్న లారీలు రెండు నెం. ఎ. పి. కె. 5377, అండ్ ఎ. పి. కె. 5537 అమ్మకమునకు సిద్ధముగా వున్నవి.
కావలసినవారు ఈ క్రింది వారిని సంప్రదించగలరు.
వి. గోపాల్ సింగ్,
భవనం నెం. 700
లాబీపేట, విజయవాడ—1

ఏజంట్లు కావలెను

మా యొక్క 1967 వ సంవత్సరపు అందమైన క్యాలండర్లకు ఆర్డర్లు బుక్‌చేయుటకు అనుభవజ్ఞులగు ఏజంట్లు కావలెను. ఎక్కువ కమీషను, సరికొత్త డిజైనులు.
Sri Venkateswara Art Calendars, Main Road, Chirala (A.P.)

ట్రైనింగు

ఆదర్శ సాంకేతిక విద్యాలయ సమితి. [illegible] వెంకటేశ్వరపేట, గుంటూరు 1.
[illegible] ఆర్గనైజర్. 2. కార్పెంటరీ. [illegible] రింగు కోర్సులందు ట్రైనింగు యివ్వబడును. 14—22 సం. అభ్యర్థులు. కొన్ని ఖాళీలు మాత్రమేవున్నవి. చేరదలచినవారు అన్ని సర్టిఫికెట్లుతో సహావచ్చి ఫీజులు చెల్లించి జూలై 15వ తేదీ లోపుగా చేరవలెను. కెవ లగాయతు ప్యాస్ పై తరగతులకు ప్రాధాన్యత యివ్వబడును. బాలబాలికలకు వేర్వేరుగా ఉచిత భోజనసౌకర్యములు గలవు.
కరెస్పాండెంటు.

పాలిసీ పోయినది

లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
[1956, లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆక్టుచే స్థాపించబడినది]
మద్రాసు డివిజనల్ ఆఫీసు

శ్రీ వరుమూరు [illegible] నాయుడు జీవిత [illegible] ఇండియా లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్‌చే జారీ చేయబడిన 89212632 నంబరుగల పాలసీ పోయినట్లు నోటీసు ఇవ్వబడి యున్నందున ఈ తేదీ నుండి ఒక నెలలోపల [illegible] డూప్లికేట్ పాలసీ [illegible].

మద్రాసు, కె. ఎస్. రామమూర్తి,
6—7—66 సీనియర్ డివిజనల్ మేనేజరు

పబ్లిక్ నోటీసు

మదనపల్లి డిస్ట్రిక్టు మునసబు వారి కోర్టులో
O.P. 32/.
పిటీషనర్లు: షేక్ ఫాతిమాబీ వగైరా.
రెస్పాండెంటు: షేక్ బీబీజాన్ పురుష హుబాబ్ పున్నీసా బేగము.

మదనపల్లి తాలూకా కోసువారిపల్లె గ్రామ కాపురస్తుడై వుండిన హాజీపీరాన్ సాహెబ్ తాలూకు ఆస్తులు వగైరాలు పిటిషనర్లకు 9/16 భాగము సంక్రమించియున్నది. ఈ రీత్యా పిటిషను షెడ్యూలు దాఖలా బాకీలలో పిటీషనర్లకు 9/16 భాగం సంక్రమించియున్నదని సదరు బాకీలు వసూలు చేసుకొనుటకై ఇండియన్ సక్సెషన్ ఆక్టు 1925 ప్రకారము వారసు సర్టిఫికెటు కావలెనని కోరి మనవి దాఖలుచేసి యున్నారు. ఇందును గురించి యెవరికి ఏవిధమైన ఆక్షేపణవుండిన పై కోర్టులో 16—7—1966 తేదిన కోర్టుకు హాజరై కోర్టువారికి మనవి చేయవలెనని యిందు వలన యావన్మందికి తెలియజేయడమైనది.

మదనపల్లి, [సం] ఎన్. సత్యనారాయణ
21—6—66. పిటిషనరు వక్కీలు.

వియత్నాం యుద్ధంలో ప్రవేశానికి చైనా సిద్ధం

గట్టిదెబ్బ తీస్తామని అమెరికాకు హెచ్చరిక

హాంగ్‌కాంగ్, జూలై 5:—

వియత్నాం యుద్ధంలో అవసరమని తోచిన ఎట్టి చర్యలనైనా తాను తీసుకోగలనని చైనా నేడు హెచ్చరించింది.

ఒకవేళ చైనా మేము వ్యతిరేకంగాఅమెరికా దురాక్రమణఫలితంగాఆట్టి న్యాయమైన చర్యను తీసుకుంటే, ఎట్టి సంకోచం లేకుండా గట్టిగా తిరుగు దెబ్బతీస్తాం" అని చైనీస్ ప్రభుత్వ పత్రిక 'పీపుల్స్‌డెయిలీ' ప్రకటించింది.

తీవ్ర ధోరణిలో ఈ పత్రిక సంపాదకీయం వ్రాస్తూ హనోయ్ హైఫాంగ్‌లపై బాంబులు వేయడం ద్వారా అమెరికా "యుద్ధపుహద్దును నిర్మూలించింది" అని అస్పష్టమైనా న్యూస్ ఏజన్సీ పేర్కొన్నది.

అమెరికాతో సోవియట్ యూనియన్ చేతులు కలుపుతున్నదని కూడా పీపుల్స్‌డెయిలీ నిందించింది. హనోయ్, హైఫాంగ్‌లపై దాడి ఆ రెండు దేశాలమధ్య జరిగిన'అవ్యక్తరాజకీయ బేరం ఫలితమే"నంది.

"అమెరికా ప్రసాదించదగు శాంతి కోసం" వియత్నాంను ధారాదత్తం చెయ్యాలని సోవియట్ నాయకులుకూడా అభిలషిస్తున్నారన్నది.

"అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదులకు ఏ దేశం బలి అవుతున్నా, అదివియత్నామ్ అయినా, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలోని ఏదేశమైనా, ప్రపంచంలోని మరేప్రాంతంలోనిదేశమైనా చైనీస్ ప్రభుత్వం నుంచి ప్రజలనుంచి సహాయం పొందగలదు" అనిపీపుల్స్ డెయిలీ పునరుద్ఘాటించింది.

"అమెరికన్ దురాక్రమణదారులు ఎంత పైస్థాయిని పలిపినా మేముఆపై స్థాయినిపూర్తిగా మట్టుపెట్టగలం" అనికూడా ఈపత్రికలన్నది.

వియత్నాం సమస్యపై ఇండియా లక్ష్యం

న్యూఢిల్లీ, జూలై 5:— ప్రస్తుతం వియత్నాం విషయంలో ఇండియా చేస్తున్న కృషికి ప్రధానలక్ష్యం అక్కడ యుద్ధం విస్తరించకుండా అరికట్టడమే అని అధికారవర్గాల వారు అన్నారు.

ఇండియా, అమెరికాల మధ్య యిటీవల కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో శాంతి చర్చలకు అనుగుణమైన పరిస్థితులను కల్పించడంకోసం ఉత్తర వియత్నాంలోని హనోయ్ పైన, ఇతరప్రాంతాలపైన విమానదాడులను విరమించవలసిన ఆవశ్యకతను గురించి భారత ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తున్నది.

తనకు తానై శాంతి స్థాపనకు పూనుకోవాలనే అభిప్రాయం ఇండియాకు లేదు. ప్రసంగ ప్రజాభిప్రాయాన్ని ముఖ్యంగా ఆసియా దేశాల అభిప్రాయాన్ని కూడగట్టుకొని, జెనీవా [illegible] సమావేశ ఏర్పాటుకు ఇండియా అభిమతం [illegible]

అంచనాల సంఘం సభ్యులను మంత్రి సమావేశ పర్చవచ్చునా?

అసెంబ్లీలో తర్జన భర్జన

హైదరాబాద్, జూలై 5:— ఒక మంత్రి అంచనాల సంఘంసభ్యులను ప్రత్యేకంగా సమావేశపరచవచ్చునా? ఆ సంఘంచర్చించిన అంశాలను బయటపెట్టవచ్చునా?

అసెంబ్లీలోనేడీవిషయాలుచర్చకువచ్చాయి. కమిటీసభ్యులపై తనపలుకుబడిని వినియోగించి, అంచనాలసంఘం నివేదికను మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నించింది అని సభ్యులు ఆరోపించారు. ఇదే నిజమైతే తీవ్రమైన చర్య తీసుకోవలసివుంటుందని స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి నిన్న పేర్కొన్నారు.

శ్రీయుతులు జలగం వెంగళరావు, పర్వేశ్వరరావు, శ్రీ జి. సి. కొండయ్యగార్లు సంయుక్తంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఒప్పందాన్ని అనుసరించి ముడిఇనుము కంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ టన్నుకు 50 పైసలచొప్పున ఇచ్చిన మొత్తం తిరిగి వసూలుచేసికొనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి వెల్లడించారు.

శ్రీ పిల్లలమర్రి: బహుకాలంగా ఈ విషయం పరిశీలనలోనే వున్నది. అసలు కంట్రాక్టర్లకు ఎంత అదనంగా గిట్టింది?

డాక్టర్ చెన్నారెడ్డి: 1964 నుండి ఈ విషయం 'పెండింగ్'లో వున్నది. ఈ విషయమై అంచనాల సంఘసభ్యులతో చర్చించడంకూడా జరిగింది.

స్పీకర్: అదనంగా ఎంతమొత్తం ఖర్చయి వుంటుంది.

మంత్రి: రు. 1.11 లక్షలు. ఈ విషయాన్ని గురించి ప్రధానకార్యదర్శి పరిశీలిస్తున్నారు.

శ్రీ వావిలాలగోపాలకృష్ణయ్య పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తూ, అంచనాలసంఘం సభ్యులను రావించి తనపలుకుబడిని వినియోగించడానికి కార్యనిర్వాహకశాఖ ప్రయత్నిస్తున్నట్లు ఈ సంఘటన స్పష్టంచేస్తున్నదన్నారు.

వంకాసత్యనారాయణ: నేను ఆ కమిటీలో సభ్యుణ్ణి. కొంతమంది సభ్యులను మంత్రి సమావేశపరచడం నిబంధనలకు వ్యతిరేకం.

మంత్రి: మంత్రి శ్రీ టి. వి. రాఘవులు అంచనాలసంఘం అధ్యక్షుడు. సంఘం నివేదిక పూర్తి అయినతర్వాత ఒక డాక్యుమెంట్‌ను కమిటీ కోరింది. ఆ డాక్యుమెంటు అందజేయబడింది. శ్రీ రాఘవులు ఒక కాపీ తీసు [illegible]

శ్రీ వంకా: [illegible] సభ్యులకు తెలీకుండా అధ్యక్షుడు ఏ [illegible] పై సంతకంచేయకూడదు

శ్రీ పిల్లలమర్రి: మైనింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు పొరపాటుచేశారు. అప్పుడు ఈ విషయాన్ని మంత్రికూడా అంగీకరించారు.

శ్రీనాగిరెడ్డి మరొక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తూ సభ్యులకు తెలీకుండాకమిటీ చైర్మన్ ఏ డాక్యుమెంట్‌పైనా సంతకంచేయరాదని, కమిటీలో చర్చించిన అంశాలు రహస్యమైనవని, వాటిని ఇక్కడ బయటపెట్టరాదని పేర్కొన్నారు.

శ్రీ రాఘవులు: మన నివేదిక ఏకగ్రీవంగా రూపొందించింది. దానికి తుదిరూపమిచ్చిన అనంతరం డాక్టర్ చెన్నారెడ్డి కొంతమంది సభ్యులకోసం కబురు పంపారు. ఈ విషయాన్ని గురించి వేరు చర్చించినారు. డాక్యుమెంట్ ప్రతి తీసుకుని, దానిపై ఆయన పాద అక్షరాలతో సంతకంచేశారు.

డాక్టర్ టి. వి. యస్. చలపతిరావు, మరొక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తూ అంచనాలసంఘం చర్చావివరాలను బయటపెట్టరాదని. ఒకపర్యాయం స్పీకర్ రూలింగ్ వివరించారు. ఆ రూలింగ్‌ను ఇప్పుడు ఉల్లంఘించడం జరిగింది.

డాక్టర్ చెన్నారెడ్డి: వివరాలు తెలుసుకోడానికిమాత్రమే నేను సభ్యులను రావించాను.

శ్రీ వావిలాల: సభ్యులపై తనపలుకుబడిని వినియోగించడానికి ఆర్థికమంత్రి సభ్యులను పిలిపించారు.

స్పీకర్: మంత్రి సమావేశం ఏర్పాటుచేసిన పక్షంలో అయినప్పటికీ నేను చర్యతీసుకోవలసి వుంటుంది. నిబంధనలు ఉల్లంఘించడం జరిగిందేమో, కమిటీ కార్యక్రమవివరాలను పునఃపరిశీలించి ఒక నోటీస్ ఇవ్వండి.

కారు ప్రమాదంలో పెళ్ళికొడుకుతోసహా 9 మందికి గాయాలు

త్రిచూర్ సమీపంలో జరిగిన దుస్సంఘటన

త్రిచూర్, జూలై 4:— ప్రసాద స్వీకారం నిమిత్తం గురువాయూర్ వెడుతున్న పెళ్ళివారి కారుకు సంభవించిన ప్రమాదంలో పెళ్ళికొడుకుతోసహా 9 మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ప్రయాణీకుల బస్సుతో పెళ్ళివారి కారు ఢీకొనడం వల్ల యీ ప్రమాదం సంభవించినది.

క్షతగాత్రులను చికిత్స కొరకు ఆసుపత్రిలో చేర్చారు.

ప్రజలతో రాజకీయ పక్షాల తోడ్పాటు

ఆచార్య రంగా విజ్ఞప్తి

మద్రాసు, జూలై 5:— జాతీయ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి ప్రతిపక్షాలు ఒక విధానాన్ని రూపొందించ వలసిన అవసరం లేదని స్వతంత్రపార్టీ అధ్యక్షుడు ఆచార్య రంగా నిన్న యిక్కడ అన్నారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితినుండి బయటపడడానికి ప్రతిపక్షాలన్నీ ప్రజలకు సహకరించాలని ఆయన అన్నారు.

జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనపై శ్రీమతి ఇందిరాగాంధి అన్న మాటలపై శ్రీ రంగా వ్యాఖ్యానిస్తూ, పై విధంగా అన్నారు.

రాజకీయ పక్షాలన్నీ ప్రజలను సక్రమ విధానాలవైపు నడిపించాలని, గత యుద్ధంలో జాతీయ ప్రభుత్వం ద్వారా ఇంగ్లండు ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నదని ఆయన అన్నారు.

పారిశ్రామిక వివాదాల చట్టం సవరణ

న్యూఢిల్లీ, జూలై 5:— కార్మికుల బర్తరఫ్‌కు యజమానులిచ్చే ఉత్తరువులను సమీక్షించడానికి పారిశ్రామిక న్యాయస్థానాలు (ట్రిబ్యునల్స్)కు అధికారమిస్తూ, 1947 వ సంవత్సరం పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించనున్నారు.

ఈ కోర్టులు, (ట్రిబ్యునల్స్) అంతవరకు [illegible] శిక్షలనుకూడామరల్చే [illegible] లేకుండా విధించవచ్చు.

ఈసవరణ కేంద్ర మంత్రివర్గం [illegible] సిద్ధమయింది.

ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల ఆయకట్టుదార్ల పెనాల్టీలు

రద్దుకు స్వయంగా చర్యగైకొనేందుకు ఆదేశాలు

హైదరాబాద్, జూలై 5:— కె. సి. కెనాల్ క్రింద కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, కోయిలకుంట్ల తాలూకాలకుచెందిన ఆయకట్టుదార్లకు పెనాల్టీలు రద్దుచేసే విషయంలో తనకు తామే చర్య గైకొనవలసిందిగా రెవిన్యూ అధికారులకు ఆదేశాలు పంపబడినవని రెవిన్యూ మంత్రి శ్రీ యస్. రామచంద్రారెడ్డి నేటి ఉదయం అసెంబ్లీలో తెలియజేశారు. శ్రీ యస్. జయరాజ్ జనార్దన తీర్మానంపై సమాధానమిస్తూ [illegible] యింతకుపూర్వం ఆయా [illegible] ఏర్పాటు [illegible] తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు జడ్జీలమధ్య వివాదాలు

పరిశీలనకు ఒక జాతీయసంఘాన్ని నియమించాలని సూచన

బొంబాయి, జూలై 5:— రాష్ట్రప్రభుత్వానికి, హైకోర్టు న్యాయమూర్తులకు మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించడానికి భారత ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్ లేక అలాంటివారితో ఒక అఖిల భారత సంఘాన్ని కేంద్రప్రభుత్వం నియమించాలని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ వి. ఎం. తార్కుండే సూచించారు.

ఈ సంఘ నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు న్యాయమూర్తులు ఉభయులు గౌరవించాలనికూడా ఆయన సూచించారు.

ప్రజాస్వామ్యం, సోషలిజం మండలి "భారత రాజ్యాంగం" పై ఏర్పాటు చేసిన ప్రసంగాలలో తుది ప్రసంగం చేస్తూ, ఆయన పై విధంగా అన్నారు.

ప్రతిభావంతులను న్యాయమూర్తులుగా ఆకర్షించజాలకపోతే భారతన్యాయనిర్వహణ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని అన్నారు. ఇటీవల బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ హెచ్. ఆర్. గోఖలే తన పదవికి రాజీనామా చేసిన విషయం పేర్కొని హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను వారి పదవీ విరమణ అనంతరమైనా పెంచాలని అన్నారు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉద్యోగంలోనున్నప్పుడు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఒకే విధమైన వేతనాన్ని పొందుతూ వుంటారని శ్రీ తార్కుండే అన్నారు.

డిటెన్షన్ చట్టం క్రింద అధికారాలు కొద్దిమందికే పరిమితం కావాలని ఆయన కోరారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల నియామకంలో రాజకీయ, తదితర కారణాలకు తావులేకుండా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన నిబంధన వలెనే రాజ్యాంగంలో ఒక నిబంధన ఏర్పాటు చేయాలని కూడా ఆయన అన్నారు. ఈ కమిషన్ సభ్యులను కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధ్యక్షునితో సంప్రతించి నియమించాలని కూడా ఆయన సూచించారు.

విద్యుచ్ఛక్తి బోర్డు సాలుసరి లెక్కలు

అసెంబ్లీలో ప్రస్తావన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 5:— కొన్ని ఇష్టాలవలన రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు 1959 ఏప్రిల్ ఒకటవతేదీన నెలకొల్పబడినప్పటినుంచి సాలుసరి లెక్కలను సిద్ధంచేయలేదు అని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు.

శ్రీయుతులు ఎ. వాసుదేవరావు, కె. రాజమల్లు, ఎ. సర్వేశ్వరరావు, పి. సత్యనారాయణ సంయుక్తంగా వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

[illegible] జనరల్ తో సర్టిఫై చేయించడానికి కేంద్రప్రభుత్వం ఒక షెడ్యూలు రూపొందించినదని శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు. వచ్చే రెండునెలలో 1965—66 వరకు లెక్కలను బోర్డు తయారుచేస్తున్నది.

1959 నుంచి ఆడిట్ జరుగలేదు గనుక ప్రభుత్వం బోర్డుకు ఎంతవున్నా పెట్టింది తెలియడంలేదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య పేర్కొన్నారు. స్టాక్‌రిజిస్టరు లేదు.

స్టాక్‌రిజిష్టరు ఉండే ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు.

స్టాక్‌రిజిస్టరులేదని శ్రీ గోపాలకృష్ణయ్య పునరుద్ఘాటించారు. ఈ విషయం అంచనాల కమిటీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ పరిశీలనకు వచ్చింది. పదికోట్లరూపాయల మొత్తానికి తేడా కనుపించినదని ఆయన తెలియజేశారు.

ముఖ్యమంత్రి: అంత పెద్దతేడా ఎలా వస్తుంది?

శ్రీ గోపాలకృష్ణయ్య: మింగితే.

ముఖ్యమంత్రి: మింగినా అంత మింగగలరా?

శ్రీస్వర్ణవేమయ్య: ఉపయోగించని సామగ్రి ఎలా వినియోగిస్తున్నారు?

ముఖ్యమంత్రి:— నోటీసు కావాలి.

స్పీకరు: బహుశా ప్రకృతిసిద్ధంగా వినియోగించి ఉండాలి. (నవ్వులు)

శ్రీ వంకాసత్యనారాయణ: రు. 16లక్షలకు పైగా సామగ్రి ఉంది.

బడ్జెట్‌లో వ్యయకర్తసంఘటన 1965—66 లో సెక్రటేరియట్ శాఖలో రు. 3,13,711 లు, శాఖాధిపతులు, ఉదితకర్తా రు 1,91,17,099 లు కూడబెట్టినట్లు ఆర్థికమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి శ్రీ పి. ఓ. సత్యనారాయణరాజు (కాంగ్రెస్)కు తెలియజేశారు.

రోడ్ల భవనాల డిప్లమో హోల్డర్ల సంఘం

హైదరాబాద్, జూలై 5:— ఆంధ్రలో గల రోడ్లు, భవనాల డిప్లమో హోల్డర్లు ఆంధ్ర ఇంజనీరింగ్ అసోసియేషన్ రోడ్లు, భవనాలు అనే పేరుతో ఒక సంఘాన్ని నెలకొల్పుకున్నారు.

అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ పి. వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీ పి. వి. ఎస్. విశ్వనాథం ఎన్నికయ్యారు.

శ్రీ టి. ఆర్. వహ్వా మద్రాసు రాక

మద్రాసు, జూలై 5:— సైనిక దళాల వైద్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ లెఫ్. జనరల్ టి. ఆర్. వహ్వా మూడు రోజుల పర్యటనపై నేటిఉదయం [illegible] వచ్చారు.

విజయవాడ కౌన్సిల్ రద్దు నోటీసు వర్గరాజకీయాల ఫలితమేనట

పురపాలకసంఘ సమావేశంలో ఆరోపణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విజయవాడ, జూలై 4:—

విజయవాడ పురపాలక సంఘం గత మూడుసంవత్సరాలుగా అనేక ప్రజోపయోగకరమైన పనులను నిర్వహించినది. కేవలం రాష్ట్ర రాజకీయాలు, పట్టణ రాజకీయాల దృష్ట్యాలో పుంచుకుని దానిని రద్దుచేయాలని ప్రభుత్వంనిర్ణయం తీసుకోనేందుకుగాను 'షో కాజ్ నోటీసు'ను జారీచేసింది.ఈనోటీసు న్యాయసమ్మతం కాదు. పట్ట సమ్మతమూ కాదు" అని మునిసిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడరు శ్రీ బస్వా అప్పలస్వామి నేటి సాయంత్రం జరిగిన పురపాలక సంఘం సమావేశంలో అన్నారు.

రాష్ట్రప్రభుత్వం 15 కారణాలను పేర్కొని మునిసిపల్ కౌన్సిలు అక్రమంగాను, బాధ్యతా రహితంగాను ప్రవర్తించినదనీ,యీ కారణాలవల్ల ఎందుకు మునిసిపల్‌కౌన్సిల్‌ను రద్దుచేయకూడదో సంజాయిషీఇవ్వవలసినదిగా గతనెల 8 వ తేదీన "నోటీసు" ను జారీచేసింది. ఆ నోటీసు మునిసిపల్ కౌన్సిల్‌కు అందిన 30 రోజులలోగా జవాబు ఇవ్వాలి. ఈ జవాబు ఇవ్వడానికిగాను మునిసిపల్ చైర్మన్ నేటి సాయంత్రం కౌన్సిల్‌ను సమావేశపరిచారు. ముందుగా చైర్మన్ జనాబ్ ఎస్. ఎం. ఎ. ఖుద్దూస్, ప్రభుత్వంచేసిన ఆరోపణలను తెలుగులో అనువదించవలసినదిగా పౌరసమితి సభ్యుడు శ్రీచెన్నం వీరరాఘవయ్యను కోరారు. ఆయన తెలుగులో ఆరోపణలను అనువదించి చెప్పారు. తర్వాత చర్చజరిగింది.

ప్రారంభంలో శ్రీ పి. వి. రాఘవయ్య మాట్లాడుతూ, ప్రభుత్వంచేసిన ఆరోపణలలో నాలుగు తప్ప కౌన్సిల్‌కుసంబంధించినవి కావనీ, చెల్లనేరవనీ అన్నారు. ప్రభుత్వం జారీచేసిన నోటీసులో "మునిసిపల్‌కౌన్సిల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించనట్లు కనిపిస్తున్నది" అనే మాటలనువాడినదనీ, "అభిప్రాయపడుతున్నది" అనివాడలేదనీ,ఈ "ఆరోపణలు" న్యాయశాఖకు పంపడంగాని అధికారులు సరిగా పరిశీలించడంగాని జరిగివుండలేదని తోస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల సమగ్రచట్టం 1965 లోని సెక్షన్ 62[4]ను అనుసరించి ఈ నోటీసును జారీచేసిందనీ, కానివాస్తవంగా చూస్తే ఈ ఆరోపణలలో చాలాభాగం అంతకుముందు అమలులోవున్న చట్టానికిసంబంధించినవనీ, అందుచేత చెల్లవనీ శ్రీ రాఘవయ్య అన్నారు. ఈ నోటీసు అశాస్త్రీయంగా వుందన్నారు. ఇలాంటి నోటీసులను మునిసిపల్‌కౌన్సిల్ తనబాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతేనూ, ఆర్థికపరిస్థితి సరిగాలేకపోతేనూ, గౌరవప్రతిష్ఠలకు భంగంకలిగించే పరిస్థితులు ఏర్పడితేనూ ఇస్తారని ఆయన వివరించారు.

శ్రీ బస్వా అప్పలస్వామి తన ప్రసంగంలో ప్రభుత్వం ఈ 'రద్దునోటీసు'ను ఎందుకు ఇచ్చిందీ అందరికీతెలుసుననీ,ఏటువంటి జవాబు ఇచ్చినా 'మోక్షం' వుండదని అన్నారు. ఈ కౌన్సిలును రద్దుచేయడానికి ఎవరుప్రయత్నించిందీకూడా తెలిసినవిషయమేననీ, కేంద్రప్రభుత్వానికి ఒకసుదీర్ఘతీర్మానాన్ని పంపించి న్యాయవిచారణ జరిపించవలసినదిగా కోరాలని ఆయన సూచించారు.

ఆరోపణలు

1. రాజగోపాలాచారి మార్కెట్ పాటదారుకు 1963—64 సంవత్సరంలో రు.20,700 లు రెమిషన్ ఇవ్వడం.
2. పన్నుల అప్పీళ్లకమిటీ చాలా అప్పీళ్లను ఉదారంగా పరిశీలించి పన్నులను తనకుగల హక్కులను దాటి తగ్గించడం
3. రామగోపాల్ సత్రం గదులు వేలం వేయడంలో 'నిబంధన'ల పాటించకపోవడం.
4. బడ్జెట్‌లో ముందుగా పేర్కొనబడక పోయినప్పటికే ఖర్చులను అనేక పనులకు మంజూరుచేయడం, తద్వారా ఆర్థికనష్టములకు మునిసిపాలిటీని గురిచేయడం.
5. 23 వార్డుకు, 19 వ వార్డుకు 20 వేలు, 50 వేలు చొప్పున వివక్షత లేకుండా సొమ్మును ఏకమొత్తంగా కేటాయించి స్థానిక స్వపరిపాలనశాఖ. జి. ఓ. ను ఉల్లంఘించడం.
6. ఉపకరణాలు, పెట్టెలు, పరికరాలు, పారిశుద్ధ్య పరికరాలు కొనడంలో టెండర్లు పిలవడంలో అక్రమవిధానాలు అమలు జరపడం. ఉదాహరణకు 1966—67 సంవత్సరానికి క్వింటాలు రు. 92 లు చొప్పున 500 ల క్వింటాలులను కొనాలని 1966 మే 12 న తీర్మానించడం.
7. 5 రెమింగ్టన్ టైపురైటర్లను టెండర్లు పిలవకుండా కొనడం.
8. ప్రజారోగ్యశాఖశకటాన్ని మరమ్మతు చేయడానికివచ్చిన ఒకేఒక టెండరును 1965 ఫిబ్రవరి 17 న ఆమోదించడం.
9. ఈ విషయంలో కూడా ట్రాక్టర్ల టెండర్లు, ఎస్టిమేట్లు [నవభారత్ అగ్రికల్చర్ కంపెనీకి సంబంధించినవి] గురించిన అక్రమాలు పేర్కొనబడ్డాయి. ఇందులో మైకు పరికరాలు కొనడానికి మోడరన్ ఆటో స్టోర్సుకు రు 10,992—52 పైసలు ఇవ్వడంగూర్చి ఆడిట్ రిపోర్టులో ఉదహరించిన విషయాలు కూడా పేర్కొన్నారు.
9. లారీస్టాండు లీజుకుఇవ్వడం మొదలైన విషయాలు పేర్కొన్నారు.
10. మునిసిపల్‌కౌన్సిల్ కార్యదర్శి ఇంటి అద్దెనుగురించి.
11. మునిసిపల్‌విద్యుచ్ఛక్తిసంస్థనుస్వాధీన పరచడానికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టరుకు తెలియజేసేవిషయంలో 1965 ఎ. పి. ఎం. ఆక్టు సెక్షన్ 67 ను ధిక్కరించడం.
12. రు. 5.50 లక్షల విలువగలపన్నులు [కాలదోషంపట్టినవి] రద్దుచేయడంలో నిబంధనలు పాటించకపోవడం.
13, 14. కాంట్రాక్టులు సక్రమంగా అందరికీ సమానంగా ఇవ్వకపోవడం.
15. [illegible] కౌన్సిలర్లకు [illegible] విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల [illegible] ఇవ్వాలని తీర్మానించడం, తీసుకోవడం.

పై ఆరోపణలపై జరిగిన చర్చలో ప్రతిపక్షంనాయకుడుడాక్టర్ జంధ్యాలదక్షిణామూర్తి పాల్గొంటూ ఇలా అన్నారు: "మనం కొత్తగా అమలులోకివచ్చిన సమగ్ర మునిసిపల్‌చట్టం ప్రకారం 1965 ఏప్రిల్ 2 వ ప్రమాణాలు తీసుకున్నాం. అప్పటినుంచీ ఇంకా మునిసిపాలిటీ పరిపాలనా నివేదిక వెలువడలేదు. పోనీ పాతవాటికి సమాధానం చెప్పనక్కర్లేదు. అందుచేత నోటీసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనికోరుతూ తీర్మానిస్తే చాలు"

కౌన్సిలర్ల అలవెన్సులు, చైర్మన్ గౌరవ వేతనం విషయంలో కోర్టు [illegible]. బస్వా అప్పలస్వామి తర్వాత ఒక్కొక్క ఆరోపణకూ సమాధానంఇచ్చారు.

శ్రీ శిరపు అప్పారావు ప్రసంగిస్తూ మూడున్నర సంవత్సరాలుగా సమైక్యంగాపనిచేస్తున్నామనీ, పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జి. ఎస్. రాజు ఈ కౌన్సిలును రద్దుచేయించడానికి మొదటినుంచీ ప్రయత్నిస్తున్నారనీ అన్నారు.

శ్రీ తాడేపల్లి స్వాత్మారామారావు [ఎక్స్ అఫీషియో] రాజుగారు మీతో రాజీసూచనలు చేశారా?

చైర్మన్: లేదు.

శ్రీ శిరపు అప్పారావు ఉపవలు కొనడం, టెండర్లు ఆమోదించడం, కాంట్రాక్టులు ఇవ్వడం సక్రమంగానే జరిగాయని అన్నారు. ఈసందర్భంలో శాసనసభ్యుడు డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు కూడా కౌన్సిల్‌ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. తర్వాత శ్రీ పసుపులేటి ప్రకాశరావు ప్రసంగిస్తూ కౌన్సిల్ రద్దునోటీసు రావడానికి గ్రూపురాజకీయాలే కారణమనీ, కౌన్సిల్ మంచి పనులుచేస్తున్నా కొందరు కాంగ్రెసు నాయకులు వాళ్లకు కావలసిన పనులు జరగలేదని అసంతృప్తిపడుతున్నారనీ అన్నారు.

శ్రీ శృంగవరపు జగ్గారావు ప్రసంగిస్తూ తాను 1950 నుంచీ కౌన్సిలరుగా వున్నాననీ, మూడుసార్లుకౌన్సిలును రద్దుచేయడంజరిగిందనీ, కాని ఇంతటి 'హాస్యాస్పదంబు'ఆరోపణలను తాను చూడలేదనీ అన్నారు.

చర్చను రేపు సాయంత్రం 3 గంటలకు చైర్మన్ వాయిదా వేశారు.

ఇనస్యూరెన్సు ఉద్యోగుల నిరాహార దీక్ష

హైదరాబాద్, జూలై 4:— [illegible] జోనల్ ఆఫీసు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ముందు, రాజమండ్రి, వరంగల్, [illegible] కార్యాలయాలముందు ఉద్యోగులు నిరాహార దీక్ష ప్రారంభించారు. విజయవాడ, గుంటూరు ఆఫీసు కార్యాలయాలముందు ఇలాగే ఉద్యోగులు నిరాహార దీక్ష కొనసాగించినట్లు స్టాఫ్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలియజేశారు.

కార్పొరేషనుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని, జీతాల స్కేళ్లు పెంచాలని, స్టాఫ్ క్వార్టర్లు నిర్మించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో వ్యాసపూర్ణిమ

[ఆంధ్రప్రభ విలేఖరి]

హైదరాబాద్, జూలై 4:— హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్ వారు వ్యాసపూర్ణిమ ఉత్సవాలను నిన్న నిర్వహించారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యాభవన్‌రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీబి.రామకృష్ణారావు అధ్యక్షత వహించారు.

విద్యాభవన్ నిర్వహించిన సంస్కృత పరీక్షలలో కృతార్థులయిన విద్యార్థులకు ముఖ్యమంత్రి బహుమతులను పంచిపెట్టారు.

ప్రెస్ కౌన్సిల్

న్యూఢిల్లీ, జూలై 4:— ఈరోజు నుంచి ప్రెస్‌కౌన్సిల్ అధికారికంగా అమలులోనికి వచ్చినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

16/ Sterling Road, Nungambakkam, Madras-34

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING లు మంచి శిక్షణ ఇవ్వబడును. పరీక్షలో ప్యాసయిన వారి శాతము హెచ్చు [illegible]. దేశములనుండి విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు నేర్పబడును:
(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ B.E. DEGREE కు సమానము.
కనీసపు అర్హత: S.S.L.C. లేక దానికి సరిపోయే పరీక్ష.
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc. మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి [illegible] మరియు B.Sc. చదివిన వారికి తక్కువ కాలము.
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA [illegible] (రెండు కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత S.S.L.C. లేక ఇంకా ఎక్కువ [illegible] S.S.L.C. పరీక్ష [illegible] దరకాను పెట్టవచ్చును.
(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience (Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE Tutorial Classes for Failed Students.
వర్కు షాపు, లేబరేటరీ, మరియు హాస్టల్ కలదు.

Director M. A. KRISHNASWAMY M. Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)
పూర్తి ప్రోస్పెక్టస్సుకు రు. 1/- M.O. పంపుతూ వ్రాయండి
Principal R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C N T INSTITUTE, Madras-7



రిన్‌టాన్ తాంబూల మాత్రలు
వడిశము, కఫము;
అజీర్ణము, వినిని, హరింపు;
శ్రేష్ఠమైన సువాసన గలవి......
యూనివర్సల్ కెమికల్ ఇండస్ట్రీస్ మద్రాస్ 7

శస్త్రచికిత్స అక్కర్లేకుండా బాధాకరమైన మొలలను కొత్తవిధంగా అణచివేయును-దురదను పోగొట్టును, బాధను నివారించును

విజ్ఞాన శాస్త్రీయంగా ఒక కొత్తనివారక పదార్థము ప్రప్రథమంగా కనిపెట్టబడింది. అది శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్ప శస్త్ర చికిత్స అక్కర్లేకుండా మొలలను అణచి వేసి బాధను నివారించు ఆశ్చర్యకరమైన శక్తిగలది.
ఇదంతా లోకప్రసిద్ధమయిన ఒకపరిశోధనా సంస్థ కనిపెట్టిన కొత్త శమనకరమైన పదార్థం (బయో-డైన్®) యొక్క మహిమయే. ఈ కొత్త శమనకరమైన పదార్థంయివ్వరు ప్రిపరేషన్ హెచ్ అనే పేరుగల ఆయింటుమెంట్ రూపంలో 30 గ్రాముల ప్యాకెట్‌లోను, లేక పోడిమియైన 50 గ్రాముల ప్యాకెట్‌లోను అన్ని ప్రముఖ మందుల షాపులయందును లభించుచున్నది.

ఇప్పుడు 50 గ్రాముల పోడిమియైన సైజులో కూడా లభించుచున్నది.



రేడియో

గురువారం, జూలై 7
శక 1888—ఆషాఢ 15

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—50 కావ్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 విజయవాడ ఎ వెలి, 8—30 విజయవాడ ఎ వెలి. మధ్యాహ్నము : 12—30 కార్మికుల కార్యక్రమము, 1—50 తె. వా., 2—20 ఎల్. రేయిలా: క్లారినెట్. సాయంత్రము : 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 గ్రామలక్ష్మి, 5—50 బాలవిహార్, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయిక విషయములు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 వతురంగం, 7—45 రాగం, తానం, పల్లవి : పప్పు సోమేశ్వరరావు : పిలు, 8—40 లలిత సంగీతం, 9—30 అఖిలభారత సంగీత నాటక కార్యక్రమము, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వెలి, 11—45 హైదరాబాద్ ఎ వెలి. మధ్యాహ్నము : 12—30 హైదరాబాద్ ఎ వెలి, 1—00 ఎ. కె. కమలమ్మాళ్, 2—20 హైదరాబాద్ ఎ వెలి. సాయంత్రము : 5—30 హైదరాబాద్ ఎ వెలి, 7—00 తె. వా., 9—30 హైదరాబాద్ ఎ వెలి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—15 ఎం. గోపాలాచారి, 7—45 సంగీత శిక్షణ, 8—30 కాజా వెంకటసుబ్బారావు : నాదస్వరం, మధ్యాహ్నము 12—05 గానసుధ, 12—15 వార్తలు, వాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—50 తె. వా. సాయంత్రము : 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 గ్రామలక్ష్మి, బాలవిహార్, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—30 పంటసమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—30 చతురంగం: రూపకం, 7—45 రాగం, తానం, పల్లవి, 8—40 చిత్రతరంగిణి : ఫిల్మ్ సంగీతం, 9—30 అఖిలభారత సంగీత నాటక కార్యక్రమము [తెలుగు], 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళవాద్యం, 6—05 ఎల్ కృష్ణన్, 7—00 వాద్యసంగీతం, 8—15 రాగం, తానం, పల్లవి: శేషగోపాలన్ వాయిద్, 9—15 వి ఎస్ రాజలక్ష్మి, వి ఎస్ జయ 10—00 ఎల్. కృష్ణన్. మధ్యాహ్నం 12—30 రంగమణి విజయరాఘ 1—00 ఎన్. డి రాజగోపాలన్. సాయంత్రం 5—30 ఎన్ డి రాజగోపాలన్, 6—00 ఎం ఏ కల్యాణకృష్ణ భాగవతార్, 12—00 ప్రసార సమాప్తి

మద్రాసు—బి 211 3 మీ

ఉదయం 6—00 మద్రాసు ఎ వెలి, 7—00 తె వా, 7—15 సంగీత మంజరి మధ్యాహ్నము : 1—50 తె వా, 2—00 మహిళా మండలి సాయంత్రము : 6—40 రంగమణి విజయరాఘవన్, 7—15 వాద్య సంగీతం, 7—30 గీతమాలిక 9—30 విద్యాశంకర్ పిలు, 10—35 ప్రసార సమాప్తి

ఖమ్మం జిల్లాలో టేకు అడవుల అభివృద్ధి

భద్రాచలం, జూలై 5:— ఈ సంవత్సరం వర్షాలు పడటం ఆలస్యమైనప్పటికీ కూడా 1875 ఎకరాలలో టేకు, 700 ఎకరాలలో వెదురు, యూకలిప్టస్ మొక్కలు వేయడం పూర్తయినదని కొత్తగూడెం సర్కిల్ అడవుల కన్సర్వేటర్ శ్రీ ఎ. కె. మాథూర్ స్థానిక పత్రికా విలేఖరులకు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని అటవీ సంపదను పెంచే నిమిత్తం టేకు మొక్కలు అధికంగా వేయబడినవన్నారు.

రోడ్లు, గృహ నిర్మాణం

ఈ సంవత్సరం ఏజెంసి ప్రాంతాలలో ముఖ్యంగా ఫారెస్ట్ రేంజి సిబ్బంది క్వార్టర్సు నిర్మాణానికి అధిక ప్రాధాన్యమివ్వబడినదని శ్రీ మాథూర్ తెలిపారు. సిబ్బందికి క్వార్టర్సు, టూల్ షెడ్సు, ఇన్‌స్పెక్షన్ షెడ్సులకై భద్రాచలం, చింతూరు, ఎల్లెందు, అశ్వాపురం కేంద్రాలలో 5 భవనాలు కూడా నిర్మింపబడగలవన్నారు. కలపను రవాణా చేయడానికి, అడవులలో సంభవించే అగ్ని ప్రమాదాలకు శీఘ్రంగా చేరుకోవడానికి వీలుగా, అటవీ ప్రాంతాలలో రోడ్ల సౌకర్యాలు మెరుగు పరచబడగలవన్నారు.

బుల్‌డోజర్‌తో సేద్యం

టేకు మొక్కలు నాటేముందు ఆ ప్రాంతాన్ని బుల్‌డోజరుతో దున్నినట్లయితే టేకు మొక్కలు చక్కగా పెరగగలవని ఆయన చెప్పినారు. పాల్వంచ బ్లాకులోని మండ్రికల పహాడ్‌లో 'రెండు ఎకరాల' భూమిని 1964లో బుల్‌డోజరుతో దున్నించినతర్వాత టేకు మొక్కలు వేయగా అవి ఎంతో సత్ఫలితాలనిచ్చిన వన్నారు. రెండవ సంవత్సరంలోనే 20 నుండి 22 అడుగులవరకు మొక్కలు పెరిగినవని పేర్కొన్నారు. రెండవ సంవత్సరంతో ఈ మొక్కల సగటు పెరుగుదల ఆరునుండి 7 అడుగులు మాత్రమే ఉంటుంది. [మ.వి]

విజయవాడపట్టణ రజకజన సేవాసహకారసంఘం ఎన్నికలు

విజయవాడ, జూలై 5:— కొత్తపేట వందవిలాస్ మేడపైన ప్రవేశ్ రజకజన సేవా సంఘాధ్యక్షుడు శ్రీ చించివాడ మీరయ్య అధ్యక్షతన ది విజయవాడ టౌన్ రజకజన సేవా కో—ఆపరేటివు సొసైటీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశము జరిగింది. 1966—1967 సం. రమునకు ప్రెసిడెంటుగా శ్రీ చిన్నకోట వెంకటేశ్వరరావును, వైస్—ప్రెసిడెంటుగా శ్రీ పొంట్ల సుబ్బారావును డైరెక్టర్లుగా శ్రీయుతులు కొత్తపల్లి నరసింహమూర్తి, పోతార్లంక సీతారామయ్య, గజ్జలకొండ నాగయ్య, మైనంపూడి తాతయ్య, వాసిరెడ్డి వెంకటపతియు ఎన్నికైరి

ఆర్థిక, రక్షణ, వైదేశిక విధానాల పునఃపరిశీలన

తెనాలి జనసంఘ్‌సభ విజ్ఞప్తి

తెనాలి, జూలై 5:— తెనాలి మండల జనసంఘ్ ఆధ్వర్యాన 26 వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేయబడిన బహిరంగసభలో మాట్లాడుతూ, అఖిలభారత జనసంఘ అధ్యక్షుడు శ్రీ బలరాజ్ మధోక్ జనసంఘ్‌పార్టీ సామాన్య ప్రజానీకానికి సంబంధించిన పార్టీ అన్నారు. శ్రీ టి. పరసింహులు సభకు అధ్యక్షత వహించారు. జిల్లా సంఘకార్యదర్శి శ్రీ టి. రామాచార్యులు స్వాగతం పలికారు. తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలకార్యకర్తలు రు. 15,150.75 లను శ్రీ మధోక్కు శ్రీ కె. వి. సుబ్బారావు బహూకరించారు.

కాంగ్రెస్‌నాయకులలో అవినీతి, బంధుప్రీతి తనం పెరిగిపోయినవన్నారు. ఢిల్లీలోని 'తీన్ మూర్తి' భవన్ పునరుద్ధరణకు రూ. 20 లక్షలు ఖర్చుచేయబడిన వన్నారు. దేశంలో పెద్దల నాయకత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు.

18 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఆర్థిక దుస్థితికి, సరిహద్దులలో రక్షణ లేకపోవడానికి దారి తీసిన దన్నారు. సోషలిజం, ప్లానింగ్ విధానాలతో ప్రభుత్వం ధనవంతులను మరింత ధనవంతులుగాను, బీదలను మరింతబీదలుగా చేసిందన్నారు.

జనసంఘ్ వ్యవసాయ కార్యక్రమాలకు ప్లానింగ్‌లో ప్రధానస్థానమిస్తుందనీ, ప్రభుత్వ వాణిజ్యం, గుత్తాధిపత్యాలకు వ్యతిరేకంగా జనసంఘ్ అన్నిరంగాలలో స్వేచ్ఛాపోటీకి అవకాశం కల్పిస్తుందనీ అన్నారు.

యుద్ధరంగాలలో మనజవానులు సాధించిన దానిని దౌత్యరంగంలో ప్రభుత్వం కోల్పోయిన దన్నారు. చైనా, పాకిస్తాన్ దేశాలు మూడు వైపులా బెదిరిస్తున్నందున రక్షణ ప్రధాన సమస్య అయిన దన్నారు.

మన ఆర్థిక, రక్షణ, విదేశీవ్యవహారాలను పునఃపరిశీలించాలని జనసంఘ్ కోరుతున్నదని ఆయన చెప్పారు. పంచవర్షాంగ దశాలపై ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవా అన్నారు.

ఇటీవల జరిగిన రూపాయివిలువ తగ్గింపు వలన విదేశీ ఋణదాతలకే ప్రయోజనం కలుగుతుం దన్నారు. నెహ్రూ విధానాలను అంత మొందించాలనీ, జాతీయవిధానమే ఉత్తమమైనదనీ ఆయన అన్నారు.

శ్రీ జె. యజ్ఞనారాయణ [ఉపాధ్యక్షుడు] శ్రీ జి. చంద్రమౌళీశ్వరరావు [తెనాలి సంఘాధ్యక్షుడు] వందన సమర్పణ గావించారు. రోటరీ సమావేశంలో కూడా శ్రీ మధోక్ ప్రసంగించారు. [మ. వి]

అదనపు విద్యుచ్ఛక్తి సరఫరాకు విజ్ఞప్తి

రాజమండ్రి, జూలై 5:— ఇక్కడికి పదిమైళ్ళ దూరంలోనున్న బూరుగుపూడి గ్రామస్థుల తరఫున శ్రీ క్రొవ్విడి సూర్యనారాయణమూర్తి, శ్రీ ఎం. సుబ్బారావు, శ్రీ ఎం. వెంకట్రావు జూలై 2 వ ధవళేశ్వరంలో మకాంచేసిన ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు, హైదరాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ వైజాగ్, రాజమండ్రి డివిజనల్ ఎలక్ట్రిసిటీ ఇంజనీరులకు తమ గ్రామంలో గత సంవత్సరం వర్షాభావంవల్ల పంటలు దెబ్బతినడమే కాక, ఈఏడు ఇంకా వర్షాలు పడనందున మంచి నీళ్ళకుకూడా ఇబ్బంది పడుతున్నామని, బూరుగుపూడి చుట్టు ప్రక్కల నూతుల్లో నీరు 40 నుంచి 60, 65 అడుగుల లోతు ఉన్నందున మోటార్లను 30 నుంచి 40 అడుగుల నూతి లోపు భాగంలో అమరిస్తేగాని నీటిని లాగనందున ప్రభుత్వమువారు ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు మాత్రమే విద్యుచ్ఛక్తిని సరఫరా చేస్తున్నందున రాత్రి చీకటిలో వ్యవసాయదారులకు గాని, ట్రాంగేసీళ్ళకు గాని ఉపయోగంలేకుండా పోతుంది గనుక ఉదయము 9 గంటలవరకైనా కరెంటు సరఫరా చేసి ఇంతుమించు క్షామ పరిస్థితులు ఏదు ర్కొంటున్న గ్రామస్థులకు సహాయపడ వలసిందిగా కోరుతూ విజ్ఞప్తిపత్రం సమర్పించారు. [మ. వి.]

రాజమండ్రి పేపర్ మర్చంట్స్ అసోసియేషను ఏర్పాటు

రాజమండ్రి, జూలై 5:— రాజమండ్రిలోని కాగితం వ్యాపారస్థులంతా జూలై 1న శ్రీ సంపత్కుమార్ బంగ్ అధ్యక్షతన సమావేశమై, 'రాజమండ్రి పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్' అనేపేర తమ సంఘాన్ని స్థాపించుకున్నారు. దానికి శ్రీ సంపత్కుమార్ బంగ్‌ను అధ్యక్షునిగాను, శ్రీ కొండపల్లి భాస్కరరావును ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ దత్త సూర్యనారాయణను కోశాధికారిగాను, శ్రీ చవ్వాకుల గవర్రాజును వాణిజ్యమండలికి తమ ప్రతినిధిగాను ఎన్నుకున్నారు.

విశాఖలో శ్రీమతి గుడిపాటి జానకీ రమణ సంగీత కచేరీ

విశాఖపట్టణం, జూలై 5:— స్థానిక మహారాణిపేటలోని వివేకానందహాలులో జూలై 2 సాయంత్రం శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యాన శ్రీమతి గుడిపాటి జానకీ రమణ [మచిలీపట్నం] కర్నాటక సంగీత గాత్రకచేరీచేశారు. శ్రీ తంపిళ్ళ సూర్యనారాయణ [నర్సీపట్నం] ఫిడేలు, శ్రీ భాస్కరపట్ల కృష్ణమూర్తి [సత్యవరం] మృదంగం వాయించారు. కళ్యాణిరాగంతో 'శివకామసుందరి' అనే కీర్తన బహుజనరంజకంగా ఆమె గానంచేశారు.

'మెహర్ సుప్రభాతం' ఆవిష్కరణ

ఏలూరు, జూలై 5 :— ఇక్కడ 'మెహర్ స్టేషన్' లో 27వ తేదీన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కృష్ణయ్యచెట్టి "మెహర్ సుప్రభాతం"—అను పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనిని శ్రీ కాపూరి వెంకటేశ్వర్లు రచించారు. శ్రీ కె. ఎస్. ఆర్. ప్రసాద్, శ్రీ సి. రామలింగేశ్వరరావులు శ్రీ చెట్టికి స్వాగతం పలికారు. 'అవతార్‌మెహర్' పత్రిక సంపాదకుడు శ్రీ ఎస్. శివరావు 'మెహర్‌సుప్రభాతం' ప్రాముఖ్యాన్ని వివరించారు. [మ. వి]

ఆంధ్ర యూనివర్సిటీ ఎం. ఎస్‌సి., ఎం. ఏ. ఇతర పరీక్షా ఫలితాలు

WALTAIR, July 5

Following is the provisional list of register numbers of successful candidates at the undermentioned examinations held by Andhra University in April.

M.Sc.—Previous

Branch I Physics: 384 85 86 87 88 89 92 93 94 95 99 400 01 02.
Passed in German: 386 87 88 89 91 98 99 401.
To be announced later: 392 396 397.
Branch II Chemistry: 403 05 06 07 13 13 17 18 19 20 21 23 24 25 26 27 28 30.
Passed in German: 403 05 07 09 12 13 19 24.
The result of the candidate with Reg. No. 408 will be announced later.
Branch III Botany: 432 33 34 35 36 37 38 39 41 42 43 44 45 46 47.
Passed in German: 432 34 35 37 36 39 41 42 44 46.
The result of the candidate with Reg. No. 440 will be announced later.

M.A.—Previous

Branch III History: 1103 04 06 07 08 09 10 11 14 15 17 19 20 21 22 23.
The result of the candidate with Reg. No. 1105 will be announced later.

M.A.—Final

Branch III-A. History: First Class: Nil.
Second Class: 1453 54 56 57 58 60 62 64 66 67 70 71 72 73 74.
The result of the candidate with Reg. No. 1455 will be announced later.

B.Sc.—Special

AT THE END OF FIRST YEAR
Mathematics or Chemistry or Geology (Main) and Physics (Subsidiary): 8 11 15.
Chemistry (Subsidiary): 2 3.
AT THE END OF SECOND YEAR
Physics (Main): 28.
Chemistry (Main): 41 42.
Physics (Subsidiary): 17 21 54 63.
Chemistry (Subsidiary): 49.
AT THE END OF THIRD YEAR
Physics (Main): First Class: 87 91 98.
Second Class: 88 90 92 99 104 07.
Third Class: Nil.
To be announced later: 101 103 106 111.
Chemistry (Main): First Class: Nil.
Second Class: 119.
Third Class: Nil.
To be announced later: 113 114 115 117 118 122.
Botany (Main): First Class: 124 132.
Second Class: 129.
Third Class: 127.
To be announced later: 123 125 126 128 130 131.

B.A. (Special)

AT THE END OF SECOND YEAR
Economics (Main) and Mathematics (Subs) and Telugu (Main) and History (Subs): Nil.
AT THE END OF THIRD YEAR
History (Main): First Class: Nil.
Second Class: Nil.
Third Class: 169 170.

B. Com. (Special)

AT THE END OF THIRD YEAR
First Class: Nil
Second Class: 184 187
Third Class: 186 188 189
To be announced later: 185 190 191.

B.A., B.Sc. and B. Com. (Special)

AT THE END OF SECOND YEAR
General Education: 38 39 54.

B. Pharm—Part II Final

First Class: 368.
Second Class: 369 372 373 376 379.
Third Class: 364 80 82.
To be announced later: 366 367 370 371 374 377 378 381.
Withheld 365 375

B.Sc. (Hons)

Part II—Branch I Physics

First Class 966
Second Class Nil
Third Class 964 965
BRANCH II CHEMISTRY
First Class Nil
Second Class Nil
Third Class 967 969 970 973
To be announced later 968 972-A 974.
BRANCH III BOTANY
First Class Nil
Second Class 975
Third Class Nil

నాటకాలలో సంగీతానికి ప్రాధాన్యత వుండాలి

విజయవాడ నాటకవిద్యాలయం సభలో సూచన

విజయవాడ, జూలై 5 :— ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఇక్కడ నిర్వహిస్తున్న నాటక విద్యాలయం నాటకతరగతులను ఇటీవల ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ నటుడు శ్రీ బసవరాజు సుబ్బారావు అధ్యక్షత వహించారు.

శ్రీ సుబ్బారావు తన ప్రసంగంలో నాటకంలో సంగీతానికి ప్రాధాన్యత వుండాలనీ, ప్రతాపరుద్రీయం, రాణాప్రతాప్, బొబ్బిలి యుద్ధం మొదలైన సాంప్రదాయ సిద్ధమైన నాటకాలు ఎక్కువగా ప్రదర్శించాలనీ అన్నారు. కన్యాశుల్కం వంటి సాంఘిక నాటకాలు కూడా అవసరమని ఆయన అన్నారు. మొదటినుంచి సిద్ధాంతం, ఆచరణలలో తేడాలు జరపాలని కూడా శ్రీ సుబ్బారావు అన్నారు.

ప్రిన్సిపాలు శ్రీ శ్రీనివాస చక్రవర్తి స్వాగతం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడు శ్రీ మండర కనకారావు ప్రసంగిస్తూ అనంతపురంలో ఇటీవలనే ఇటువంటి విద్యాలయాన్ని ప్రారంభించారనీ, హైదరాబాద్, విజయవాడలలో ఇదివరకే నిర్వహిస్తున్నారనీ చెప్పారు. విజయవాడ విద్యాలయానికి ఉజ్వల భవిష్యత్తు కలదని ఆయన అన్నారు.

శ్రీ శివలెంక బసవయ్యశాస్త్రి ప్రసంగిస్తూ విజయవాడ వంటి పట్టణంలో ఈ నాటక విద్యాలయం నిర్వహింప బడటం ఎంతో శ్లాఘించదగిన విషయమని అన్నారు.

శ్రీ సి. రామచంద్ర కాశ్యప అభినందనలు తెలిపారు.

రాజమండ్రిలో యువజన హాస్టల్

రాజమండ్రి, జూలై 5:— ఆంధ్రప్రదేశ్ యువజన హాస్టళ్ళసంఘం కార్యదర్శి శ్రీ డి. ఎస్. రాఘరావు బుధవారం ఇచటికివచ్చి ఇచట దివ్యజ్ఞాన సమాజంవారు చేసిన లాడ్జింగ్‌సౌకర్యాలను పరిశీలించారు. యాత్రికులయిన యువజనులకోసం ఉద్దేశించబడిన ఈ లాడ్జిలోని వసతులను విద్యాశాఖవారు ఇవ్వారు. దానికి శ్రీ అవసరాల రంగారావు 'వార్డెన్'గా వ్యవహరిస్తారు. ఈ లాడ్జి ఆగస్టు 66 మొదటి తారీఖు నుంచి అమలులోకి వస్తుంది. [మ.వి.]

ప్రాచ్యభాషాధ్యయన ఆవశ్యకత

రాజమండ్రి, జూలై 5:— "ప్రాచ్య భాషలు అభివృద్ధి చెందుటకు, ముఖ్యంగా సంస్కృతభాషసజీవంగా నిలబడి మార్గదర్శకంగా ఉండుటకు ప్రతికుటుంబము ఆధ్యమున కుటుంబం నుండి ఒక్కరినైనా ప్రాచ్య భాషాధ్యయనానికి పంపించాలి" అని ప్రాచ్యభాషాభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు జూన్ 30వ తేదీ ఇచటి గౌతమీ విద్యా పీఠం ఆధ్వర్యాన జరిగిన పండితసభకు అధ్యక్షతవహిస్తూ చెప్పారు. పీఠం అధిపతి శ్రీ భారణాసి గంగాధరశాస్త్రి స్వాగతపత్రం సమర్పించారు.

శ్రీ రామకృష్ణారావు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ "సంస్కృతం, అరబ్బీ, పారశీకాది ప్రాచ్య భాషల అభివృద్ధియే ఈ కమిటీ ముఖ్యోద్దేశ్యం అనీ, కమిటీ కార్యదర్శి శ్రీ సి. మార్కండేయ శాస్త్రి గొప్పపనిచేసి సంస్కృతభాషపై ప్రజాభిప్రాయ సేకరణకు 400 ప్రశ్నావలి పత్రాలను పంపగా 300 ప్రశ్నావళ పత్రాలకు జవాబులు రావటం చాలా ముదావహమనీ, మనలో ఇంకా సంస్కృతభాషాభిమానులు ఎనే కులున్నారనుటకు ఇది నిదర్శనమనీ, ప్రాచీన పద్ధతిలో సంస్కృతభాషను అభ్యసించేటట్లు చెయ్యటం ఎంతైనా అవసరమనీ అన్నారు. శ్రీయుతులు ఏ. రామారావు, రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి సంస్కృత భాషాప్రచారావశ్యకతపై మాట్లాడారు. శ్రీజటావల్లభుల పురుషోత్తం సంస్కృత భాషాభివృద్ధికి పాటుబడవలసిందిగా అందరినీ కోరారు.

శ్రీ కె. జె. గోపాలరావు వందన సమర్పణ గావించారు.

కమిటీచే సాక్ష్య సేకరణ

కమిటీవారు జూన్ 29, 30—తేదీలలో పట్టణంలోని సంస్కృతకళాశాలలను, సంస్కృత భాషను ప్రోత్సహించే ఇతరసంస్థలనూ సందర్శించారు. అనేకమంది సంస్కృత భాషాభిమానులు సాక్ష్యమిచ్చారు. సంస్కృతాన్ని సెకండరీ విద్యా స్థాయిలో ప్రతి తరగతికీ నిర్బంధ విషయంగా చేయాలనీ, సంస్కృతానికి బహుళ ప్రచారం లభించేటందుకు దానిని సులభం చేయవలెననీ సంస్కృతానికిఒక ప్రత్యేక అకడమీని స్థాపించి దాని ద్వారా సాంప్రదాయ సిద్ధమైన సంస్కృత పాండిత్యాన్ని, విద్వత్తును భద్రపరచాలనీ, సాక్ష్యం ఇచ్చిన వారంతా సూచించారు. కమిటీలో చైర్మన్ డాక్టరు బూర్గుల రామకృష్ణరావుతోపాటు శ్రీయుతులు జటావల్లభుల పురుషోత్తం, సి. మార్కండేయ శాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి ఉన్నారు.

గ్రంథా విష్కరణ

రాజమండ్రి, జూలై 5:— డాక్టరు బూర్గుల రామకృష్ణారావు జూన్ 29వ తేదీన గౌతమీ విద్యా పీఠంలో గొల్లప్రోలునివాసి శ్రీ ఖండవిల్లి సూర్యనారాయణమూర్తి వ్రాసిన 'కాళిదాసహృదయం' అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, శ్రీ జటావల్లభుల పురుషోత్తం, శ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి తమ గ్రంథంలో కాళిదాసు హృదయాన్ని చక్కని కవిత్వంపదలతో సువ్యక్తంచేసినందుకు కవిని ప్రశంసించారు

వెంకటగిరి సమితిలో పాఠశాలల తనిఖీ

వెంకటగిరిటౌన్, జూలై 5.— వెంకటగిరి పంచాయతీసమితి ప్రాంతంలోని ఆరిమాను పాడు గ్రామంలోని సమితి ఉన్నత పాఠశాలను సమితి అధ్యక్షుడు రాజకుమార్ శ్రీగోపాలకృష్ణ యాచేంద్ర, శ్రీ ఆర్. రామచంద్రరావు [బి. డి. వో.] ఇటీవల తనిఖీచేసి, పాఠశాల అభివృద్ధి విషయమై ఆ గ్రామంలోని రైతులతో చర్చించారు. అచ్చట నుండి బైలుదేరి గుర్రంకొండ, ముమ్మాయపాళెం, వీర్లగుడిపాడు గ్రామ పాఠశాలలను కూడా తనిఖీచేశారు. గుర్రంకొండ గ్రామంలో బడిపిల్లలకు నిర్ణీత కాలంలో సక్రమంగా పాలు, ఉప్మా పంచిపెట్టడం పట్ల హర్షం ప్రకటించారు. [మ. వి.]

రేడియోగదికి ప్రారంభోత్సవం

వెంకటగిరి సమితిలో చేరిన వెంగమాంబాపురం గ్రామంలో ఇటీవల రేడియో గ్రంథాలయగదికి వెంకటగిరి శ్రీ కుమారరాజా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సమితిఅధ్యక్షుడు రాజకుమార్ శ్రీ గోపాలకృష్ణ యాచేంద్ర శ్రీ శ్రీరామచంద్రరావు [బి.డి.వో.] శ్రీ మల్లు రమణారెడ్డి మాట్లాడారు. ఆ గ్రామంలో ప్రస్తుతంవున్న పాఠశాలను అప్పర్ ప్రైమరీ స్కూలుగా చేయుటకుగాను కావలసిన ధనాన్ని గ్రామస్థులు వసూలుచేసి యివ్వగలమని అన్నారు. [మ. వి.]

జమాబందీ సమాప్తం

వెంకటగిరితాలూకాలోని కొన్ని గ్రామాల జమాబందీలెక్కల తనిఖీ ఇటీవల శ్రీ పార్థసారధి [సబ్‌కలెక్టరు] పూర్తి చేశారు. [మ.వి.]

ఒంగోలులో ఓపెన్ ఎర్ థియేటర్

ఒంగోలు, జూలై 5:— ఒంగోలు రెడ్‌క్రాస్ సొసైటీ భవన ఆవరణలో నిర్మింపబడిన శ్రీనివాసాచారి ఓపెన్ ఎయిర్ థియేటర్‌కు శ్రీ వి. శ్రీనివాసాచారి [జిల్లా కలెక్టర్] ఇటీవల ప్రారంభోత్సవం గావించారు. సభకు శ్రీ జి. వెంకటరెడ్డి [రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు, సబ్ కలెక్టరు] అధ్యక్షత వహించారు. శ్రీ కురుగంటి రామనాథం [మున్సిపల్ స్పెషల్ ఆఫీసరు] స్వాగత మిచ్చారు.

శ్రీ శ్రీనివాసాచారికి ప్రజారోగ్యం, గృహనిర్మాణశాఖ జాయింట్ సెక్రటరీగా ప్రమోషన్‌మీద బదిలీ అయిన సందర్భంగా వారిని వివిధ సంస్థలవారు సన్మానించారు. శ్రీయుతులు సి. వి. యస్. శాస్త్రి, డాక్టర్ ఆర్. రఘువాచార్య, డాక్టర్ శ్రీమతి లిల్లీసుందరం ఆర్. కుప్పురావు [సబ్ కలెక్టరు], లు ఉపన్యసిస్తూ శ్రీ శ్రీనివాసాచారిగారి పరిపాలనా సామర్థ్యమూ, వారు చేసిన ప్రజాహిత కార్యములను ప్రశంసించారు.

శ్రీ కె. నాగేశ్వరరావు [రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి] వందన సమర్పణ గావించారు.

'మానవాభ్యుదయ వాది శ్రీ తిలక్'

ఏలూరు సభలో పలువురి సంతాపం

ఏలూరు, జూలై 5:— నవ్యకవి శ్రీ బాల గంగాధరతిలక్ అకాలమరణానికి సంతాపం తెలియజేయడానికి జూలై 3 న ఇక్కడ చైతన్య ప్రచురణ ఆధ్వర్యాన సాహిత్యసభ జరిగింది. ఏలూరు శ్రీవేంకటేశ్వరకాంబ్రహ్మం అధ్యక్షత వహించారు.

శ్రీ తిలక్ కవిత్వం గురించి శ్రీ వేల్చేరు నారాయణరావు ప్రసంగిస్తూ "తెలుగులో నవ అధునిక కవిత్వం శ్రీ శ్రీతో మొదలైందని, ఆ అధునిక కవిత్వంలో వచనకవితారీతిని పరిణితం చేసి, ప్రపంచ సాహిత్యంలో దేనికైనా సాటిరాగల స్థాయికి రాగల ఉత్తమ రచనలుచేసిన అగ్రగణ్యుడు శ్రీ తిలక్ అని అన్నారు. ఆయన చేతిలో వచనపద్యం పరిపూర్ణస్థాయికి చేరుకుంది. ప్రపంచ మానవాభ్యుదయాలతో గొంతుక మేళవించినవాడు. తనకు మలచిన ప్రత్యక్షరంమానవాభ్యుదయంకొనమే రచించిన మానవతావాది తిలక్. తీవ్రమైన నైశిత్యంతోపాటు శ్రీ తిలక్ రచనలలో సుకుమారమైన పరిమళం వుంది. అనితరసాధ్యమైన సరళత్వంవుంది. తెలుగు భాషలోని మెత్తదనమంతావుంది" అనిఆయన అన్నారు. నాటికలు, కథలు, మంచి రచనలు చేస్తున్న తరుణంలో తిలక్ అకాస్మాత్తుగా మరణించడం అధునిక ఆంధ్ర సాహిత్యానికి తీరనిలోటు ఏర్పడినదనికూడా శ్రీ నారాయణరావు అన్నారు.

తిలక్ గేయాల సంపుటిని ప్రచురించేవిషయం వాకు అప్పజెప్పి ఆ పుస్తకాన్ని ముద్రిత రూపంలో చూచుకోకుండానే లకస్మాత్తుగా ఆయన మరణించడం బాధాకరంగా వుందని శ్రీ నారాయణరావు అన్నారు.

తరువాత శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి తిలక్‌తో తనకుగల వ్యక్తిగతస్నేహాన్ని వ్యక్తపరుస్తూ, ఆయన మృతి జాతియిపత్తు అని అన్నారు.

శ్రీ శివలెంక చంద్రమౌళీశ్వరరావు తిలక్ మరణానికి సంతాపం తెలియజేస్తూ, ఆయనను హిందీకవి సుమిత్రానందన్‌పంత్‌తో పోల్చారు.

శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ శ్రీ తిలక్ కథలో పాత్రల మంచిని ప్రత్యేకంగా ప్రదర్శించిన నైపుణ్యాన్ని ప్రశంసించారు. తిలక్ మార్గంలో యువ రచయితలు రచనలు చేయాలని అన్నారు.

తరువాత శ్రీ అనంతం, శ్రీ ముక్తేవి లక్ష్మణదాసు తిలక్‌తో తమకుగల వ్యక్తిగత పరిచయాలను గుర్తించి, ఆయనఉత్తమ గుణాలను గురించి ప్రసంగించారు.

అధ్యక్షత వహించిన శ్రీ ఫేగుంట కనక రామబ్రహ్మం మాట్లాడుతూ తిలక్ "అద్దంలో జిన్నా" అనే కథనువ్రాసినప్పటి నుంచి తనకు ఆయనతోగల పరిచయాన్ని వివరించారు.

శ్రీ తిలక్ మరణంపట్ల, గాఢసంతాపాన్ని తెలియజేస్తూ సభవారు తీర్మానాన్ని ఆమోదించి ఆయన ఆత్మశాంతికోసం రెండు నిముషాలు మౌనంగా నిలబడ్డారు. [మ. వి.]

ఆంధ్ర యూనివర్సిటీలో అతిథిగదులకు శంకుస్థాపన

విశాఖపట్నం, జూలై 5:— ఇక్కడ యూనివర్సిటీ ఆవరణలోని వాన్ రెసిడెన్షియల్ విద్యార్థుల కేంద్రం ప్రథమ అంతస్తులోని అతిథి గదులకు డాక్టర్ ఏ. ఎల్. నారాయణ 1వ తేదీన శంకుస్థాపన గావించారు. యూనివర్సిటీ కళాశాల పూర్వవిద్యార్థులు ఏర్పరచిన ఈ సభకు ఆంధ్రా యూనివర్సిటీ చాన్సలర్ శ్రీ కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ అధ్యక్షత వహించారు. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు నిర్మాణాత్మక కార్యక్రమాలలో శ్రద్ధవహిస్తున్నందుకు ఆయన హర్షం వెలిబుచ్చారు

ప్రొఫెసర్ ఎం. ఎస్. శాస్త్రి నాన్‌రెసిడెన్షియల్ విద్యార్థుల కేంద్రం ఎలా నెలకొల్ప బడినదీ వివరించారు. ఇంతవరకు రు. 10,000 లు విరాళాలు చేయబడినవని వైస్ చాన్సలర్, సిండికేట్ రూ. 10,000లు మంజూరు చేశారనీ తెలిపారు. పూర్వ విద్యార్థులకు ఈ కేంద్రం వసతి సౌకర్యం కల్పించగలదన్నారు.

పి. వి. కృష్ణయ్య [సంఘ కార్యదర్శి] వందన సమర్పణ గావించారు. [మ.వి]

కల్తీ నేరాలకు జుల్మానాలు

తాడేపల్లిగూడెం, జూలై 5:— స్థానిక పప్పుదినుసుల వర్తకుడు పురుగులతో పాడయిన కందిపప్పును విక్రయించిన నేరానికి మున్సిఫ్ మేజిస్ట్రేటు శ్రీ ఇ. ఎల్. భగీరథరావు అతనికి రు. 300లు జుల్మానావిధించారు. మంచి నూనె కల్తీ నేరంక్రింద రు. 100 లు జుల్మానాను మేజిస్ట్రేటు వేశారు. స్థానిక మునిసిపల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్లు జరిపారు. [మ.వి]

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

పరాభవ దీపావళి కథల పోటీ

2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏటాదివరకే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000 రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకొంటారని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా పూనిక విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి బహుమతి :	1,000
రెండవ బహుమతి :	700
మూడవ బహుమతి :	500

రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు :

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయరచనలే కాని అనువాదాలు పంపరాదు.
3. కథను ఫుల్‌స్కేపులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక వక్కన వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవని ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలు ఏ సందర్భంలోనూ తిప్పి పంప బడవు.
8. కథలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేర వలసిన ఆఖరి తేదీ | 1966 ఆగస్టు 31

వజ్రంకన్నా పదునైనది

కోహినూర్

నొప్పితని శుభ్రమైన క్షౌరమునకు

నేడే కొనండి కోహినూర్ నీలిరంగు బ్లేడు ఎంతటి బిరుసు గడ్డాన్ని అయినా మెత్తగా క్షౌరం చేయడానికి వీలుగా ప్రత్యేక పద్ధతిని అంచులు తయారు చేయబడినవి

ప్రస్తుతం పడిన ఇండియాలోనే ఎక్కువగా విక్రయించబడును

కోహినూర్ వజ్రంకంటె పదునుగల ప్రత్యేకమయినఅంచులుగల నీలిరంగు బ్లేడ్లు

అజాక్స్

మామూలు

గరుకు కాగితాలకన్నా

మన్నికయినది

అసుభవం వున్న వి పడ్రంగినయినా అడగండి—అజాక్స్‌ను మించిన గరుకు కాగితం లేదనే చెపుతాడు. తక్కువ శ్రమతో ఎక్కువ అందాన్నివ్వటానికి అజాక్స్ ఎంతో మేలయినది. ఎంతోకాలం వుంటుంది గనుక, యిది మంచి పొదుపుకారి కూడా.

గుర్తుంచుకోండి: తక్కువరకం కాగితం కోసం చూడటంవలన ఎంతో నష్టం.

డబ్బూ సమయమూ కలసిరావాలంటే అజాక్స్‌నే ఎన్నుకోండి!

కార్బొరండమ్ యూనివర్సల్ లిమిటెడ్
11/12 నార్త్ బీచ్ రోడ్, మద్రాసు-1.

మద్రాస్ బ్రాంచి: 7, సెకండ్ లైన్ బీచ్, మద్రాసు-1

రిజిష్టర్డు డీలర్లు : 1. గెల్లి కృష్ణమూర్తి బ్రదర్స్ బరన్ రం., విజయవాడ. ఏ.పి. 2. మునగా సింగారయ్య శెట్టి సన్స్, 17/75, మై.వి. పీధి, పొన్నకాళ్ళ నం. 24, కడప, ఆంధ్రప్రదేశ్. 3. యునైటెడ్ హార్డ్‌వేర్ కార్పొరేషన్ మెయిన్‌రోడ్డు, విశాఖపట్నం—2. 4. సికింద్రాబాద్ ఎగ్రికల్చరల్ మెషినరీ ఏజెన్సీస్, 150, ల్యాన్సర్ రోడ్డు, సికింద్రాబాద్, ఆంధ్ర. 5. ఇంజనీరింగ్ సేల్సు అండ్ సర్వీస్ కార్పొరేషన్, దుర్గాపద [ఎంటిపి] ఆర్. పి. రోడ్, సికింద్రాబాద్.

ఫెరోడో

బ్రేక్ లైనింగ్‌ల కొరకు

మరియు అతి విశ్వాసనీయమైన

అతి శ్రేష్ఠమైన పేరు

మీ ఆటో బ్రేక్ మరియు క్లచ్ లైనింగ్‌లను గురించి సాంకేతిక వివరములను, ఉచితముగా వీరికి వ్రాయండి

హిందూస్తాన్ ఫెరోడో లిమిటెడ్, ఘట్‌కోపర్, బొంబాయి—77 (ఏఎస్)

(అసోసియేటెడ్ టర్నర్ & న్యూవాల్ గ్రూప్ మెంబర్)

ఉద్యోగులు, శాసనసభ్యుల నియమావళి

ఢిల్లీ, జూలై 5:— శాసనసభ్యులు, ప్రభుత్వోద్యోగుల పరస్పర ప్రవర్తన నియమావళిని హోంశాఖ రూపొందించింది. శాసనసభ్యుల విషయంలో ప్రభుత్వోద్యోగులు మర్యాదగా వ్యవహరించాలని నిబంధనావళి సూచిస్తున్నది.

ప్రజోపయోగమైన సమాచారాన్నిమాత్రం ఉద్యోగులనుండి సేకరించడానికి శాసనసభ్యులు ప్రయత్నించాలని మాత్రమే ప్రవర్తన నియమావళి కోరుతున్నది.

జిల్లా అధికారులు కూడా వీలయినంత వరకు శాసనసభ్యులను కలుసుకొనడానికి అవకాశం కల్పించుకోవాలని కూడా నియమావళి సూచిస్తున్నది.

TOOL & ALLOY STEEL

* High Speed Steel
* Hot Die Steel
* Stainless Steel
* Nickel Chrome Steel
* H. C. H. C.
* O. H. N. S.
* Carbon Steel
* EN Speci. or Equi.

etc., etc.

న్యూ ఈరా స్టీల్ కంపెనీ,

7, నారాయన్ ధురు క్రాస్ లేన్, బొంబాయి—3.

ఫోన్ ఆఫీసు: 327885, సేల్స్: 321651, గ్రామ్స్: "Steel crown

క్రొత్త... మర్ఫీ

మోడల్ టిఎ/టియు 0778



కక్కనిర్మాణ్య క్యాబినెట్ * లోపరహితమైన హై ఫ్రీక్వెన్సీ * స్పష్టమైన ధ్వని * ఆల్ వేవ్ * 4-బ్యాండ్లు * 8—వాల్వులు (9 ఫంక్షన్లు) * 5-విధముల పియానో కీ వేవ్ బ్యాండ్ సెలెక్టరు * ప్రత్యేక స్థాయి మరియు ట్రెబుల్ కంట్రోళ్లు * ఏరియలుకు, పికప్‌కు మరియు వెలుపలి లౌడ్‌స్పీకరుకు సాకెట్లు.

ధర: రు. 466.67 ఎక్సైజు పన్నుతో సహా

ప్రతిసంవత్సరమూ క్రొత్త క్రొత్త మోడల్సు మర్ఫీ మాత్రమే అందిస్తుంది!

murphy radio

మర్ఫీ రేడియో మీ గృహానికి ఆనందాన్నిస్తుంది!

Murphy sets the standard

అనావృష్టి ప్రాంతాల్లో 25 లక్షల మందికి పని

ప్లానింగ్‌కమిషన్ పరిశీలన బృందం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 4:—

అనావృష్టికి లోనైన ఏడు రాష్ట్రాలలో 38,000 సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడినాయి. వీటిలో 25 లక్షల మందికి వృత్తి కల్పించబడింది. అని ఆ ప్రాంతాలలో పర్యటించి వచ్చిన ప్లానింగ్ కమీషన్ పరిశీలనా బృందాలు తెలియచేశాయి.

ఈ వివరాలు జూలై 10వ తేదీ 'యోజన' పత్రికలో ప్రచురించబడతాయి. ఈ బృందాలు పర్యటించిన రాష్ట్రాలు — మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మైసూరు, ఒరిస్సాలు.

వీరు తలపెట్టిన సహాయ కార్యక్రమాలలో చిన్న తరగతి ఇరిగేషన్ స్కీములు ముఖ్యమైనవి. వీటిద్వారా ఈ ప్రాంతం కొంత వ్యవసాయ యోగ్యమవుతుందని వారి భావం.

అనావృష్టి, దానిద్వారా ఏర్పడిన కరువు ఒరిస్సాలో 142 లక్షల ఎకరాలకు తగిలింది. మధ్యప్రదేశ్‌లో 28,000 గ్రామాలు, మైసూరులో 16,000 గ్రామాలు, రాజస్థాన్, మహారాష్ట్రలలో ఒక్కొక్క దానిలో 14,000 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్‌లో 12,000 గ్రామాలు, గుజరాత్‌లో 5,000 గ్రామాలకూ ఈ ఎద్దడి ఏర్పడింది. ఈ కరువు ప్రాంతాలలో సుమారు 4 కోట్ల 60 లక్షల మంది నివసిస్తున్నారట.

వ్యవసాయోత్పత్తి, నీటిపారుదల, వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ధి పరచడంకోసం గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా—వీటికి అవసరమైన ఆర్థికస్తోమతు, కృషి ఏర్పాటు చేయబడుతున్నాయి.

సత్వర ఫలితాలకోసం చిన్నతరహా నీటి వసరులకు ప్రాముఖ్యతఇవ్వబడుతున్నది. క్రొత్త నూతులు త్రవ్వడం, పాతవి బాగు చెయ్యడం, పాతచెరువులు మరమ్మతు చెయ్యడం, నదులు, ప్రవాహాలలో నీరు తోడిపోసే ఏర్పాట్లు చెయ్యడం, ఇవన్నీ తలపెట్టబడినాయి.

బకెట్ కోసం ముగ్గురి బలి

వారణాసి, జూలై 5:— ఇక్కడకు సమీపంలోగల ముస్తఫాబాద్ గ్రామంలో క్రొత్తగా నిర్మింపబడిన ఒక బావిలోనుంచి బకెట్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించి గత శుక్రవారంనాడు ముగ్గురు మరణించారు.

ఇక్కడకు చేరిన సమాచారా న్ననుసరించి ఆ బకెట్‌ను తీయడానికి ఒక గ్రామస్థుడు త్రాడు సహాయం లేకుండా నూతిలోకి దిగాడు. ఎంతసేపటికీ అతను బయటకు రానందున మరొకడు నూతిలోకి దిగాడు. అతడు కూడా ఎంతసేపటికీ తిరిగి రానందున మూడవవాడు నూతిలోకి దిగివెళ్లి, మొదటిఇద్దరివలెనే తిరిగి రాలేదు.

ఈ ముగ్గురు ఆ నూతి అడుగుమట్టం నుంచి వస్తున్న విషవాయువు మూలంగా మరణించినట్లు తెలియజేయబడింది.

నూతిలో దిగడానికి ప్రయత్నించిన నాల్గవ వాడు ఉక్కిరిబిక్కిరి అవుతూ సహాయంకోసం కేకలు పెట్టగా అతడు రక్షింపబడ్డాడు.

ప్రభుత్వరంగంలో పెట్టుబడి ఇంకా తగ్గే సూచన

న్యూఢిల్లీ, జూలై 5:— చతుర్థ ప్రణాళిక ముసాయిదాస్వరూపంపై తుది నిర్ణయం చేసే నిమిత్తం జాతీయ అభివృద్ధి మండలి వచ్చే నెల ప్రారంభంలో ఇక్కడ సమావేశం కానున్నది.

ఇది ఇలా ఉండగా, ప్రణాళికలో ఎంత మేరకు కోత ఉండగలదన్న విషయంపై కొంత సమాచారం తెలియవచ్చింది.

మనకు ప్రత్యక్షంగా కనిపించే వనరుల ప్రాతిపదికపైనే కచ్చితంగా ఆధారపడి, ప్రణాళిక పెట్టుబడిని నిర్ణయించదలిస్తే, మాత్రం, ప్రభుత్వరంగంలో పెట్టుబడి— రు. 17,500 కోట్లలో [రూపాయి విలువ] తగ్గింపు తరవాత లెక్కకట్టిన మొత్తం కనీసం రు. 1000 కోట్లు అయినా తగ్గించవలసివస్తుంది.

ప్రభుత్వరంగంలో అసలు మొదట అనుకున్న పెట్టుబడి రు. 14,500 కోట్లు.

అస్సాం గిరిజనుల భవితవ్యం

రెవరెండ్ నికోలస్‌రాయ్ వ్యాఖ్యపై హోంమంత్రి శ్రీ నందా ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 4:— అస్సాం గిరిజనుల ప్రాంతాలభావిపై తాను షిల్లాంగ్‌లో జూన్ 30 న చేసిన ప్రకటనకు అఖిలపక్ష గిరిజన నాయకులసభ కార్యదర్శి రెవరెండ్ శ్రీ నికోలస్‌రాయ్ చేసిన వ్యాఖ్యానానికీమధ్య అంతతేడా తనకుకనిపించదని కేంద్ర హోంమంత్రి శ్రీ జి. ఎల్. నందా నిన్న యిక్కడ పేర్కొన్నారు.

స్వయంపరిపాలనాధికారంతో గిరిజనులు అస్సాం రాష్ట్రంతోనే కలిసివుండాలనే ప్రతిపాదనపై శ్రీ నందాతో యిటీవల షిల్లాంగ్‌లో చర్చలు జరిగినపుడు అంగీకారంకుదిరే అవకాశాలు కనిపించలేదని శ్రీ నికోలస్‌రాయ్ నిన్న అన్నారు.

సహకార విక్రయశాలల ద్వారా విద్యార్థులకు పాఠ్యగ్రంథాల పంపిణీ

కళాశాలలలో ఏర్పాటుకు కోటిరూపాయలు కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 5:— విశ్వవిద్యాలయాలలోను, కళాశాలలలోను వాడకందార్ల సహకార విక్రయశాలలను తెరిచేనిమిత్తమై సంకల్పించుకున్న పథకానికి రు. 1 కోటి రూపాయలు కేంద్రప్రభుత్వం కేటాయించింది.

ఈ పథకాన్ని సహకార శాఖవారు, విశ్వవిద్యాలయగ్రాంట్స్ కమిషన్‌తో సంప్రతించి రూపొందించారు. విశ్వవిద్యాలయాలలో, కళాశాలలలో విద్యార్థులందరికీ ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోగానే అన్ని విశ్వవిద్యాలయాలలోను, సగం వరకూ అనుబంధ కళాశాలలలోను వాడకందారుల సహకార విక్రయశాలలు తెరవడం జరుగుతుంది.

క్రీడాలోకం

మూడవ టెస్టులో బుచర్ చేడబుల్ సెంచరి

నాటింగ్‌హామ్, జూలై 5:— ఇంగ్లండ్, వెస్టిండీస్‌లమధ్య ఇచ్చట జరుగుచున్న మూడవ క్రికెట్ టెస్టులో నిన్న నాల్గవరోజు ఆట ఆఖరుకు వెస్టిండీస్ తన రెండవ ఇన్నింగ్సులో 5 వికెట్లకు 482 పరుగులు చేసి యిన్నింగ్సు ముగింపుచేసింది. ఇంగ్లండ్ రెండవ యిన్నింగ్సులో, ఒక వికెట్టు పోకుండా 30 పరుగులు చేసింది.

వెస్టిండీస్ పెద్ద స్కోరు చేయటానికి ముఖ్యకారకుడు బాసిల్‌బుచర్. 209 పరుగులతో డబుల్‌సెంచరిచేసి, బుచర్ ఔటు కాకుండా నిలబడ్డాడు.

3 వికెట్లు త్వరగాపోయిన తర్వాత కన్హాయి [63] తో [illegible] 110: పరుగులు, [illegible] [53] తో 4వ వికెట్టుకు 107 పరుగులు, సోబర్స్ [94] తో 5వ వికెట్టుకు 173 పరుగులు [illegible] తోడ్పడ్డాడు. [illegible] ఇంతకు ముందు ఇన్నింగ్సు 140 [illegible]. 192 పరుగులు చేసిన తర్వాత బుచర్ వికెట్టుకోల్పోటానికి యిచ్చిన అవకాశంతప్ప, ఇతని ఇన్నింగ్సులో చెప్పదగు ఇతర పొరబాట్లులేవు. నిదానంగా బాటింగ్ ప్రారంభించి, ఆఖరిలో వేగంగా బాటింగ్ బుచర్‌చేసాడు.

ఇన్నింగ్సులో స్థిరత్వం కన్పించగా సోబర్ బాటింగ్‌లో తన అపూర్వ ప్రతిభ అంతాచూపానికి పిలవటంవల్ల, పట్టించినాడు. నిన్న దినపత్రికే 94 పరుగులకు సోబర్స్ వికెట్టు పోయినా, వెస్టిండీస్ యిన్నింగ్సు 482 పరుగులకు ముగింపుచేసి, వెస్టిండీస్ గెల్చటానికి ప్రయత్నించే సాహసం సోబర్స్ కల్పించాడు. సోబర్స్‌ను సాటి బాట్స్‌మన్‌గా, తానొకడు గలడని, సియుపర్‌స్టార్, మరొకసారి నిరూపించాడు. ఇతని వికెట్టు "యల్. బి. డబ్ల్యు" క్రింద పోయినట్లు, ఇచ్చిన నిర్ణయం అనుమానాస్పదమైంది.

గెల్వాలంటే 390 నిముషాలలో 393 పరుగులుచేసే భారంతో, ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్సు ప్రారంభించి నిన్న ఆట ఆఖరుకు ఒక వికెట్టు నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మొదటి యిన్నింగ్సులో వెస్టిండీస్ బాట్స్‌మన్ వలె ఈ యిన్నింగ్సులో ఇంగ్లండ్ బాట్స్‌మన్ విఫలులైతే తప్ప, ఈ టెస్టు సమం కావచ్చునని తోస్తుంది.

స్కోరు:

వెస్టిండీస్: 235., 482 [5వికెట్లకు ముగింపు]

ఇంగ్లండ్: 325., 30 [వికెట్టుపోలేదు]

ఇండియాతో సిక్కిం సంబంధాలు

గాంగ్‌టాక్, జూలై 5:— భారత ప్రభుత్వంతో సిక్కిం సంబంధాలు [illegible] సిక్కిం [illegible] వ్యాఖ్యానిస్తూ రూపాయి విలువ తగ్గింపు ఫలితంగా కొన్ని సిక్కిం ప్రభుత్వ శాఖలకు యిబ్బంది కలిగినమాట నిజమేనని అంగీకరించారు.

ఇతర వార్తలు

హైదరాబాద్ రహీం పుట్‌బాల్‌లీగులో డైనమోస్‌ను 5 గోల్సుతో చిత్తుచేసి, హైదరాబాద్ టెలిఫోన్స్ ప్రథమస్థానంలోకివచ్చింది.

జయంసింగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంటు హైదరాబాద్ వై. యం. సి. ఏలో జూలై 14నుండి ప్రారంభమవును. ఎంట్రీలు 9వ తేదీకి అందాలి.

1969 ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్పు బాన్ [పశ్చిమ జర్మనీ] లో జరుగుటమే నిర్ణయింపబడ్డది.

1967 చాంపియన్‌షిప్ స్టాక్‌హామ్‌కు నిర్ణయింపబడినట్లు పేడు తెలియవచ్చింది.

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్

ప్రకటన

రూపాయి విలువ తగ్గింపు (డివేల్యుయేషన్) జరిగినప్పటికినీ, దేశముయొక్క దరలు పెరగకుండా వుండాలన్న అవశ్యకతను గుర్తించి, తమ ఉత్పత్తుల వెలలను హెచ్చించలేదని వారు ప్రకటిస్తున్నారు.

దేశమందలి ఉత్పాదన అధికమై, దిగుమతులు సులభం చేయబడినప్పుడు, ముడి సరకుల అందుబాటు ఎక్కువయి కంపెనీ తమ వెలలను తగ్గించగలిగే రోజు కొరకు టాటా ఆయిల్ మిల్స్ ఎదురుచూస్తున్నారు.

కంపెనీ వారి ఈ "పోలిసీ" యొక్క సౌకర్యము కొనుబడిదారులకు పూర్తిగా లభించేటట్లు చూడవలసినదని తమ స్టాకిస్టులు మరియు రిటెయిలర్‌లకు వారు తెలియజేసిరి. వారి అన్ని ఉత్పత్తులకు నిర్ణయింపబడిన వెలల పట్టీ, కొనుబడిదారుల సౌకర్యమునకై రిటెయిలర్‌లవద్ద లభించును.

దయచేసి మా ఉత్పత్తులకు ఎక్కువ వెల ఇవ్వకండి

501 బార్ సబ్బు
501 హాఫ్ బార్ సబ్బు
501 లాండ్రీ చిప్స్
501 శుద్ధమైన సబ్బుపౌడర్
బోనస్ సబ్బు పౌడర్
501 స్పెషల్ సబ్బు
నహాన్ ఏంటిసెప్టిక్ సబ్బు
సాఫ్ కరో

హమామ్ టాయిలెట్ సబ్బు
జై టాయిలెట్ సబ్బు
మోతీ బాత్ సబ్బు
ఒ-డి-కోలోన్ టాయిలెట్ సబ్బు
హమామ్ లిక్విడ్ సబ్బు

టాటా వారి సువాసనగల కోకోనట్ హేర్ ఆయిల్
టాటా వారి సువాసనగల కేస్టర్ హేర్ ఆయిల్
టాటా వారి షాంపూ
టాటా వారి ఒ-డి-కోలోన్

గ్లిసరీన్ బి. పి.
ఇండస్ట్రియల్ వైట్ గ్లిసరీన్
గ్లిసరీన్ పేల్ స్ట్రా
కోకోజమ్
ఫిల్టర్డ్ కొబ్బరి నూనె

మీ భవిష్యత్తు

నేటి యువకులు వివేకతతో కొంటారు - వాళ్లు కొనే టూత్‌పేస్ట్ ఎపిక్ - ఎందుకంటే ఎపిక్ పళ్లను శుభ్రంగా తెల్లగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. శ్వాస తాజాగా సువాసనగా ఉంటుంది. నేటి సంసిద్ధులైన యువకులు స్త్రీలు పురుషులు కూడా ఆనాటికంటె ఆనాడు ఎక్కువగా ఎపిక్‌నే వాడుతున్నారు - ఎందుకంటే వారికి దంతముల ఆరోగ్యమునుగూర్చి బాగా తెలుసు. మంచి ప్రకాశవంతమైన సంసిద్ధవంతమైన భవిష్యత్తుకు ఎపిక్‌ను వాడండి. హెక్సాక్లోరోఫిన్ కూడిన ఎపిక్ దంతములకు సంపూర్ణమగు చిరమైన ఆరోగ్యమును కలిగించును.

ఎపిక్

భారతదేశపు ప్రప్రథమ హెక్సాక్లోరోఫిన్ టూత్‌పేస్ట్ & టూత్ పవుడర్



OPP ఓరియంటల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మద్రాసు 43

ajanta OPE/66-2 TG

రాక్ ఫోర్ట్



రాక్‌ఫోర్టు దేవాలయం పురాతన పుణ్యక్షేత్రాలకు చిహ్నం.

రాక్ ఫోర్టు బ్రాండ్ డాల్మియా పోర్టులాండ్ సిమెంటు ఆధునిక యాత్రా కేంద్రాలు, రాక్ ఫోర్టు బ్రాండ్ డాల్మియా పోర్టులాండ్ సిమెంటు ఆధునిక యాత్రాకేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, కాములు జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, పారిశ్రామిక కేంద్రాలు, అత్యద్భుతమైన కట్టడాలు—వీటన్నిటి నిర్మాణానికి అత్యవసరమైనది మేము రాక్ ఫోర్టు బ్రాండ్ డాల్మియా పోర్టులాండ్ సిమెంటుతోపాటు శానిటరీ సామగ్రి, సాల్ట్ గ్లేజ్‌డ్ రాతి గొట్టాలు, ఆర్.సి.సి. పురిగొట్ట అను కూడ తయారుచేస్తున్నాము. మేము గనుల యందు మానులమైనందువలన అత్యున్నత శ్రేణికి చెందిన యినుప ఖనిజమును ఎగుమతి కొరకు వంపిణీ చేయుదుము.

పటిష్ఠమైన నవభారత నిర్మాణానికి రాక్ ఫోర్ట్ బ్రాండ్ తోడ్పడుతుంది

డాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్

రిజిస్టర్డు ఆఫీస్ ఫ్యాక్టరీలు:- డాల్మియాపురము (మద్రాసు)

హెడ్డాఫీసు: 4, సిందియా హౌస్, న్యూఢిల్లీ—1

A DALMIA ENTERPRISE

AAI-DC-168.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి : 31 సంచిక : 183 విజయవాడ 7-7-1966 గురువారం పేజీలు 6 : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

కోమలాంగి కొయ్యకాలు జామీను

కార్డిఫ్, జులై 6:—విలియం నర్సు అనే ఆమెను కత్తిపోటు నేరంక్రింద అరెస్టు చేశారు. ఆమె తనను బెయిల్‌మీద విడుదల చెయ్యమనికోరి, తన కొయ్యకాలు జామీనుగా వుంచుతానంది. 'అదిలేకుండా నేనెక్కడికీ కదలలేను. కదిలినా ఎక్కువ దూరం పోలేను' అని కోర్టును ఒప్పించాలని చూసింది. మేజిస్ట్రేటు ఆమె తేనెపలుకులకు పెదవులు చప్పరించలేదు. వల్ల కాదని ఒకవారం కస్టడీలో వుంచాడు. కాలులేకపోతే కార్లున్నాయని ఆయనకు తెలియదూ!

దక్షిణ రాష్ట్రాలలో క్షామ ప్రమాద నివారణ తక్షణ కర్తవ్యం

చతుర్థప్రణాళికలో జాతీయపథకాన్ని చేపట్టాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మాన ప్రతిపాదన

వ్యవసాయ పారిశ్రామిక పథకాలను రూపొందించేనిమిత్తం నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేయాలని సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాదు, జులై 6:— ఆంధ్ర, మైసూరు, మహారాష్ట్ర, మదరాసు రాష్ట్రాలకు చెందిన దాదాపు లక్ష చదరపుమైళ్ళ అనావృష్టి ప్రాంతాలలో నివసిస్తున్న రెండున్నరకోట్లమంది ప్రజలు క్షామ పరిసితులకు గురికాకుండా ఒక "జాతీయ పథకం" ప్రాతిపదికగా సత్వర చర్యలు గైకొనాలని ప్లానింగ్ కమిషన్‌ను, భారతప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి శాసనసభలో నేడొక తీర్మానం ప్రతిపాదించారు.

ఏడువందల యాభై పదాలతో కూడిన ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ జాతీయ అభివృద్ధి ప్రణాళికలలో గిరిజన ప్రాంతాలను, తరచు అనావృష్టికి గురి అవుతున్న ఈ ప్రాంతాలను ఉపేక్షించడం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సమగ్ర జాతీయ పథకాన్ని ఒకదానిని రూపొందించి, ఈ పథకాన్ని అనుసరించి వివిధ కార్యక్రమాలను చతుర్థ ప్రణాళికలోనే అమలు పరచాలని కూడా ఆయన కోరారు. ఈ సమస్యను సత్వరమే పరిశీలించి, కేంద్రరంగంలో సమృద్ధిగా నిధులను కేటాయించాలని, వ్యవసాయ పారిశ్రామిక పథకాలను రూపొందించే నిమిత్తం వైజ్ఞానిక సాంకేతిక బృందాలను నెలకొల్పాలని శ్రీ బ్రహ్మానందరెడ్డి తీర్మానంలో సూచించారు.

ఇటీవల తిరుపతిలో దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ విషయమై ఏకగ్రీవంగా గైకొన్న నిర్ణయాన్ని శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంలో ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంలోని ప్రధానాంశాలు :

తూర్పు, పడమటి కనుమల మధ్య నున్న ఈ ప్రాంతాలలో వర్షపాతం మిక్కిలి తక్కువగా నున్నప్పటికీ జాతీయ ప్రణాళికలలో తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల ఈ సభ మిక్కిలి ఆందోళన చెందుతున్నది. రాష్ట్రంలోనేకాక, ఇరుగు పొరుగు రాష్ట్రాలలోకూడా ఇట్టి పరిస్థితి నెలకొని వున్నది. ఈ ప్రాంతాలలోని ప్రజలు ఒకవిధ

(మిగతా 3 వ పేజీలో)

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని ప్రధాని సంకల్పం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 6:— రూపాయి మారకంవిలువ తగ్గింపుదృష్ట్యా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించవలసిన అవసరం ఏర్పడినందున ఈ విషయమై ప్రధానమంత్రి దృఢవైఖరితో కొన్నిచర్యలు తీసుకోడానికి నిర్ణయించుకున్నారు.

మంత్రులకు, ప్రభుత్వంలో సీనియర్ అధికారులకు వర్తించే కొన్ని ఆర్థికచర్యలను గైకొనడానికి ప్రధానమంత్రి నిశ్చయించుకున్నారు.

మంత్రులు తమస్వంతసిబ్బందిని సాధ్యమైనంతగా తగ్గించాలి. సీనియర్ అధికారులు ఏ ఒక రిఫ్రిజిరేటరుతోనో ఫ్యాన్‌లతోనో పనిజరుపుకోవాలి.

రాష్ట్రపరిశ్రమలకు రు. 6 కోట్ల అదనపు విదేశీ ద్రవ్యం అవసరం

రూపాయి విలువ తగ్గింపువల్ల ఏర్పడిన పరిస్థితిపై అసెంబ్లీలో శ్రీ చెన్నారెడ్డి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జులై 6:— రూపాయి విలువతగ్గింపుప్రభావం రాష్ట్రంలోనిపరిశ్రమలు, ప్రాజెక్టులపై కూడా కనిపిస్తున్నదని 1966-67 వార్షిక ప్రణాళికలో దీనివల్ల అదనంగా 7.87 కోట్ల రూపాయలు సంపాదించవలసివస్తున్నదని శాసనసభలో పరిశ్రమలమంత్రి శ్రీ చెన్నారెడ్డి ప్రకటించారు.

ఒక్క శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాదిలోనే అదనంగా 34 లక్షల రూపాయలను సేకరించుకోవలసి వుంటుందని తెలియచేశారు.

అదనంగా కావలసిన 7.87 కోట్ల రూపాయలను సమకూర్చిపెట్టగలమని కేంద్రం హామీ ఇచ్చిందని కూడా ఈసందర్భంలో శ్రీ చెన్నారెడ్డి ప్రకటించారు.

1966—67 వార్షిక ప్రణాళికలో 14.80 కోట్లవరకు విదేశమారకం అవసరమని నిర్ణయించినందున రూపాయి విలువ తగ్గింపు ఫలితంగా అదనంగా 7.87 కోట్లను సేకరించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

రూపాయివిలువ తగ్గింపు ప్రభావాన్ని పరిశ్రమలవారిగా పరిశీలిస్తున్నామని, ఉత్పత్తి ఖర్చు పెరిగే పక్షములో మరొకవిధంగా ఖర్చు తగ్గించడం అంతరంగికంగా ఆర్థిక వనరులసేకరణతోపాటు అదనపు వ్యయాన్ని భరించవలసిందని కేంద్రాన్ని కోరడం—మొదలైన చర్యలను తీసుకోగలమని పరిశ్రమలమంత్రి వివరించారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య:— అదనపు మొత్తాన్ని ఇతరరంగాలలో ఖర్చును తగ్గించడంద్వారా సమకూర్చడానికి ప్రయత్నించినప్పుడు ప్రణాళికా లక్ష్యాలను అందుకోవడం ఎలాసాధ్యం? ఇతరరంగాలకు అప్పుడు దెబ్బతగలడం సహజంకదా.

శ్రీ చెన్నారెడ్డి:— పరిపాలనారంగంలో ఖర్చును తగ్గించి 190 లక్షలను ఆదా చేశాము.

(మిగతా 3 వ పేజీలో)

మార్కెట్ల బిల్లుపై అసెంబ్లీలో తర్జనభర్జన

మంత్రి సుబ్బారెడ్డి ప్రకటనకు ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 6:— నేడు అసెంబ్లీలో మార్కెట్ల బిల్లు తృతీయపఠనం సందర్భంగా ఆహార, వ్యవసాయ శాఖమంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి పేరునున్న కొన్ని అంశాలపై వాదోపవాదాలు చెలరేగినవి.

మార్కెట్ కమిటీలకు సభ్యులను నామినేట్ చేసేవిషయంలోను లేదా సెలెక్షన్ చేసే విషయంలోను తప్ప, సెలెక్టుకమిటీసభ్యులు తీవ్రమైన అభ్యంతరాలేమీ తెలుపలేదని, ఇతర క్లాజులవిషయమై వారు తెలిపిన అభ్యంతరాలను గురించి చర్చించడం, వారి అభిప్రాయాలతో చాలవరకు తాను ఏకీభవించడం జరిగినదని శ్రీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

మంత్రి శ్రీ సుబ్బారెడ్డి ఇలా చెప్పేసరికి శ్రీ నాగిరెడ్డి, శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఉద్రిక్తులై, దీనికి తమ అసమ్మతి తెలిపారు. సెలెక్షన్‌కమిటీ నివేదికకు అసమ్మతిపత్రం ఒకటి జతపరిచిన విషయం మంత్రి విస్మరించినట్టున్నారని వారు అన్నారు.

అసమ్మతిపత్రంలో కూడా సభ్యుల సెలెక్షన్ విషయంలోనే ప్రధానంగా అనంగీకారం వచ్చిందేతప్ప ఇతర విషయాలపై కాదని శ్రీ సుబ్బారెడ్డి వాదించారు. ఇతర సభ్యులకు బదులు ప్రతిపక్షం తననాయకులనే సెలెక్టుకమిటీకి పంపితే సరిపోతుందని ఆయన అన్నారు.

దీనికి మళ్ళీ ప్రతిపక్షంవారు అభ్యంతరం తెలిపారు. ఈ మాటలు ప్రతిపక్షసభ్యులను కించపరిచేవిగా ఉన్నవని సభ్యులు పేర్కొన్నారు. మంత్రి ఈ మాటలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

కాని, శ్రీ సుబ్బారెడ్డి ఇందుకు నిరాకరించారు. అంతట స్పీకర్ జోక్యం కలిగించుకుని, మంత్రి సరిగ్గా ఏమిచెప్పినదీ తాను పరిశీలిస్తానని, అభ్యంతరకరమైన మాటలు ఏమైనా ఉంటే వాటిని తొలగించడమో లేదా తగు చర్య తీసుకోడమో జరుగుతుందని అన్నారు.

సభ్యులను అవమానపరిచేమాటలు ఏమీ తానుపలుకలేదని మంత్రి శ్రీ సుబ్బారెడ్డి వాదించారు. పార్లమెంటరీ విరుద్ధమైన సంగతి తానేమైనా చెప్పిఉన్నట్లయితే ప్రతిపక్షానికి చెందిన సెలెక్టుకమిటీ సభ్యులకు క్షమార్పణ చెప్పుకోడానికి తానుసిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కాని ప్రతిపక్షంవారికి ఇంతటితో సంతృప్తి కలుగలేదు. ప్రతిపక్షంలోని అన్నివర్గాలవారు ఏకమై మంత్రి తన మాటలు ఉపసంహరించుకోవాలని కోరారు.

తరవాత ఈ సమస్యపై దాదాపు అరగంటసేపు తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు, తర్జనభర్జనలు జరిగాయి. స్పీకర్ జోక్యం కలిగించుకుని కొందరిప్రసంగాలు సహజమైన ధోరణిలో ఉంటాయని, వాటినిగురించి అంత తీవ్రంగా పట్టించుకోవలసిన పనిలేదని అన్నారు.

శ్రీ విశ్వనాథం మాట్లాడుతూ, మంత్రి ఈ సందర్భంలో తీవ్రమైన ఆరోపణలు చేయా లన్న ఉద్దేశ్యంతో ఈమాటలు అన్నా, అనకపోయినా, ఆయన ప్రధానమైన పదవిలో ఉన్నందున ఆయన చెప్పిన ప్రతిమాటకు విలువ, ప్రచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మంత్రి అన్న మాటలనుబట్టి సెలెక్టుకమిటీలోని ప్రతిపక్షసభ్యులు ఏమీ మాట్లాడకుండా సభలో మాత్రం కేకలు పెడుతున్నారని ప్రజలు అనుకునే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు.

తనకు అలాంటి ఉద్దేశ్యం లేనేలేదని మంత్రి శ్రీ సుబ్బారెడ్డి అన్నారు.

ఈ సమస్యపై శ్రీ రాజగోపాలనాయుడు, శ్రీ వావిలాలగోపాలకృష్ణయ్య, ఇంకా ఇతరులు మాట్లాడారు. స్పీకర్ జోక్యం కలిగించుకొని 'రేపు రికార్డుద్వారా మంత్రిచెప్పినమాటలేమిటో తానుస్పష్టంగా తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలనని అన్నారు.

తండ్రి లేదా తల్లిభర్త అనడంలో ఎంత తేడా ఉన్నదో అంతకన్నా ఇక్కడ జరిగినదాంట్లో తేడా ఏమీలేదని మంత్రి అన్నప్పుడు సభవారు గొల్లున నవ్వారు.

మంత్రి చెప్పిన మాటలు పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని శ్రీ వావిలాల పేర్కొన్నారు. స్పీకర్ తానుస్పష్టంగా మంత్రి చెప్పిన మాటలు వినలేదనిచెపుతూ, మరల ఆ మాటలు చెప్పమని మంత్రిని కోరారు. మంత్రి చెప్పబోయారు. కాని, శ్రీ విశ్వనాథం వారించారు. ఆ మాటలు పునః ఉచ్చరించకుండా ఉంటేనే మంచిదని అన్నారు.

మంత్రి మాటలు రికార్డునుండి తొలగించాలని శ్రీ వావిలాల పట్టుబట్టారు. తాను రేపు రికార్డు విని, ఏంచేయాలో నిర్ణయం చేస్తానని స్పీకర్ తెలియజేశారు.

బిల్లుకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్, జులై 6:— శాసనసభ నేటి ఉదయం 1966 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ [వ్యవసాయోత్పత్తులు, పశుసంపద] మార్కెట్ల బిల్లును ప్రాంతీయ సంఘం నివేదించినవిధంగా ఆమోదించింది.

ఈ బిల్లును గత రెండురోజులుగా పరిశీలిస్తున్నారు. నేడు సవరణలను మాత్రం ఓటింగ్‌కు పెట్టారు కొన్ని సవరణలపై మాత్రం విభేదాలు వచ్చాయి. ఓటింగ్‌కు పెట్టగా అవి 23—75, 22—69, 21—63, 25—62 వోట్లతో ఓడిపోయాయి.

విజయవాడ కౌన్సిల్‌పై ప్రభుత్వ ఆరోపణలు

సమర్థనీయమైనవి కావని ఏకగ్రీవ తీర్మానం

విజయవాడ, జులై 6 :— "చట్టరీత్యాగాని, యథార్థ విషయాల దృష్ట్యాగాని" సంజాయిషి నోటీసులోని పదిహేను ఆరోపణలు "సమర్థనీయం" కాదని ఖండిస్తూ విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ నేడు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంజాయిషి నోటీసు ఉపసంహరించుకోవాలనీ, కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించడానికి అనుమతించాలనీ, "పదకొండు ఖాళీలు భర్తీచేయడానికి వెంటనే ఎన్నికలు జరపాలని కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయాన్ని గురించి అవసరమైతే కోర్టుతో దావా వేయడానికి తగు ఏర్పాటు చేసే నిమిత్తం, న్యాయవాదితో సంప్రతించడానికి ఛైర్మన్ శ్రీ ఎస్. ఎం. ఎ. ఖుద్దూస్ మరొక కాంగ్రెసు కౌన్సిలర్ శ్రీ మస్తాన్ సంయుక్తంగా లేక వారిలో ఒకరు, ఈ కార్యక్రమం అంతా నిర్వహించడానికి అధికారం ఇస్తూ కౌన్సిల్ మరొక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా అవసరమయే ఖర్చును కూడా కౌన్సిల్ మంజూరు చేసింది.

ఈ సమావేశానికి ఛైర్మన్ శ్రీ ఖుద్దూస్ అధ్యక్షత వహించారు. సంజాయిషి నోటీసుపై కౌన్సిల్ చర్చ జరుపడం ఇది మూడవరోజు.

37 పేజీలతో కూడిన ఈ తీర్మానాన్ని ఛైర్మన్ ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఆమోదించబడినది.

చిత్రజగత్తు



'ఇదిగో బుచ్చమ్మా! ఇవాళనువ్వు చాలాఅందంగా వున్నావు సుమీ! అచ్చం భానుమతిలా వున్నావ్! జమునలా నవ్వుతున్నావ్! సావిత్రిలా నడుస్తున్నావ్! నీకు సినిమాల్లో ఛాన్సు యిప్పిస్తాగానీ...ఒక్క బిందెడు నీళ్ళు తెచ్చిపెట్టవే! స్నానంచేసి మూడ్రోజులు అయింది!.....'

వరంగల్ సమీపాన విమాన ప్రమాదం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 6 :— పుష్పక్ విమానం ఒకటి నేటి ఉదయం వరంగల్‌కు 10 మైళ్ళ దూరానగల మడికొండ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయింది.

పైలట్ సురక్షితంగానే ఉన్నట్లు అధికారవర్గాలవారు తెలిపారు.

నూకల ధరల కంట్రోలు ఉత్తర్వు రద్దు

హైదరాబాద్, జులై 6 :— 1966 ఆంధ్రప్రదేశ్ నూకల ధరల కంట్రోలు ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దుచేసింది.

రైతులకు సహాయం అందచేయడంలో జాప్యం

—శాసనసభ్యుల విమర్శ

హైదరాబాద్, జులై 6 :— అనావృష్టి పీడిత ప్రాంతాలలో ప్రజలకు, రైతులకు సహాయం అందించడంలో వివిధరకాలుగా జాప్యం జరగడానికి ప్రభుత్వమే ప్రధాన కారణమని సభ్యులు నేడు పేర్కొన్నారు. లోగడ ఇచ్చిన పెక్కు వాగ్దానాలు తీర్చకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తున్నదని సభ్యులు విమర్శించారు.

తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం లోగడవిషయాలను త్రవ్వవద్దని ముఖ్యమంత్రి సభ్యులకు విజ్ఞప్తిచేశారు. దక్షిణాదిలోని అనావృష్టి ప్రాంతంలో 60 శాతం ఆంధ్రకు చెందినదే. అందువల్లనే దుర్భిక్షపరిస్థితిని శాశ్వతంగా నిర్మూలించడానికి కేంద్రరంగంలో ఒకపథకాన్ని చేర్చవలసినదిగా కోరడం అనివార్యమైంది.

గతశతాబ్దంలో 10 ఏండ్లకుక్షామంవచ్చిన ప్రాంతాలలో ప్రస్తుతం నాలుగేండ్లకే క్షామ పరిస్థితి ఏర్పడుతున్నది. సహాయ పథకం క్రింద పెద్దమొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాం. ఉదాహరణకు గత ఏడాది భూమిశిస్తు రద్దుచేసిన ఫలితంగా 4 కోట్లరూపాయలు ప్రభుత్వానికి నష్టంసంభవించింది. కాగా, మరి మూడుకోట్లరూపాయలు సహాయ కార్యక్రమాలకై వెచ్చించింది. న్యాయానికి ఈ డబ్బువల్ల ఎప్పుడూ ప్రయోజనం సమకూడలేదు. రైతులకు విపరీతనష్టంసంభవించింది. అమ్మకంపన్నులోకూడా కొం[illegible] సంభవించింది. ఈ అనావృష్టి [illegible] వేసిన రోడ్లు, వర్షాలకు కొట్టుకు[illegible] శ్రీ బ్రహ్మానందరెడ్డి విశదీకరించారు.

ఒకనిర్ణీతపథకం ప్రకారం తరచు అనావృష్టికి గురిఅవుతున్న ప్రాంతాలను అభివృద్ధి చేయవలసివున్నదని, ఈ పథకాన్ని అమలు పరచడం కేంద్రప్రణాళికలో చేర్చితేనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టీకరించారు.

కేంద్రప్రభుత్వంచే రు 260 కోట్లమేరకు రెండు ఋణాలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 6:—రెండు ఋణాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం నేడు ఒక ప్రకటన చేసింది. ఒక ఋణం మొత్తం అయిదుసంవత్సరాలపిమ్మట, మరొకటి 25 సంవత్సరాల అనంతరం చెల్లింపబడును.

స్వల్పకాలిక ఋణం వడ్డీ నాలుగున్నర శాతం రు. 99.25 శాతం చొప్పున జారీచేయబడును. 1971 జులై ఒకటవ తేదీన పూర్తిగా చెల్లింపబడును. [illegible] రెండుఋణాల మొత్తం రు. 260కోట్లు వుంటుంది.

దీర్ఘకాలిక ఋణం వడ్డీ అయిదున్నర శాతం. రు. 99.00 శాతం చొప్పున జారీచేయబడుతుంది. 1991 జులై 18 వ తేదీనపూర్తిగా చెల్లించబడుతుంది.



కావలెను

శ్రేష్ఠమైన "ప్లయ్‌వుడ్" మరియు "అస్సామైట్" హార్డు బోర్డు లకు ఆంధ్రలో జిల్లాల వారిగా డీలర్లు కావలెను.

వివరములకు:

కమర్షియల్ ఎంటర్ ప్రైజెస్
5-1-718 బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్, ఏ. పి.

Grams: "SUPENGERDAM"
Phone: OFFICE 23
RESIDENCE 55

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పబ్లిక్‌వర్క్సు డిపార్టుమెంటు (ప్రాజెక్టు వింగ్)

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (డాం)

Tender Notice No. 2/CCI/66-67
Dated 1-7-66.

దిగువ పనులకు సీల్డు టెండర్లు సూపరింటెండింగ్ యింజనీరు, కన్‌స్ట్రక్షన్ సర్కిల్, నం. 1, నాగార్జునసాగర్ డాం, విజయపురి పోష్టు, మిర్యాలగూడ తాలూకా, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారిచే 1-8-66 మ. 4 గం. వరకు నాగార్జునసాగర్ (ప్రాజెక్టు) ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్, మిలిటరీ స్టేట్‌రిజిస్టర్డు [ఏ]తరగతి కంట్రాక్టర్లు నుంచి తీసుకొనబడి అదేరోజు సా. 4-15 గం. కు తెరువబడును.

టెండరు షెడ్యూల్సు, ఇతర డాక్యుమెంట్లు ఆయన ఆఫీసునుంచి ఆఫీసు వేళలలో 12-7-66 నుంచి 30-7-66 వరకు సెట్టు 1 కి రు. 5-10 చెల్లించి పొందవచ్చును.

కుడిగట్టు కాంటూర్ డంప్సునుంచి కుడిగట్టు బాచింగ్ ప్లాంటుకు [టాప్] రివర్‌వ్యూ రెస్టు హౌస్‌వద్ద, మరియు కుడిగట్టు బాటండ్లు తొక్కు విక్రయించుటకు, ఇసుక రవాణా

ధరావతుసొమ్ము డిపాజిటు రు 2,550
పూర్తిచేయవలసినకాలం: 3 నెలలు.
కంట్రాక్టు స్వభావం: కే 2.

విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, మదనపల్లి, అనంతపూర్, కర్నూలు, బళ్ళారి, బెంగుళూరు, మద్రాసు పిలుపు.



మీ జబ్బుల కన్నింటికీ కవిరాజ పండిట్ దుర్గాదత్త శర్మ వైద్యవాచస్పతిని దిగువచోట్ల సంప్రదించండి.

విశాఖపట్నం: 7 జులై, [ఉ. 7-30 సా. 5 గం.] హొటల్ పూల్, డాబా గార్డెన్స్, ఫోన్ 2331.
రాజమండ్రి: [illegible] అండ్ లాడ్జింగ్, ఫోన్: 267.
విజయవాడ: 9 జులై [ఉ. 7-30 గం. నుంచి మ. 1 గం., సా. 4 గం. నుండి రా. 7-00 గం.,] వెల్‌కం హోటల్, సుమతి బిల్డింగ్, గాంధీనగర్, ఫోన్ 286.
గుంటూరు: 10 జులై [ఉ 7-30 నుం సా. 5 గం.] ఉడిపి శ్రీకృష్ణ భవన్ స్టేషన్‌రోడ్, ఫోన్: 181.
నెల్లూరు: 11 జులై [ఉ. 7-30 గం నుంచి సా. 4 గం.] శ్రీ కోమలలాడ్జి కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎదుట, ఫోన్ నం. 376.
చిత్తూరు: 12 జులై [ఉ. 7-30 నుంచి మ. 1 గం.] శాంతివిహార్, లాడ్జింగ్ హౌస్, హైరోడ్డు, ఫోన్: 242.
మదనపల్లి: 12 జులై [సా. 4 గం. నుండి రా. 7 గం.] అశోకాహోటల్.
అనంతపూర్: 13 జులై [ఉ. 7-30 నుంచి సా. 5 గం.] రాయల్ టిఫిన్ రూమ్సు, భద్రి బిల్డింగ్, బళ్ళారిరోడ్డు.
కర్నూలు: 14 జులై [ఉ. 7-30 నుంచి సా. 5 గం.] వుడ్‌లాండ్సు హోటల్, ఫోన్: 220.
బళ్ళారి: 15 జులై [ఉ. 7-30 నుంచి సా. 4 గం.] మీనాక్షి లాడ్జి, బెంగుళూరు రోడ్, ఫోన్: 362.
బెంగుళూరు: 21 జులై [ఉ. 7-30 గం. నుండి మ. 1 గం. సా. 4 గం. నుంచి రా. 7 గం.] మద్రాస్ వుడ్ లాండ్సు హోటల్, 5 సంపంగి టాంకు రోడ్డు, ఫోన్: 74111 మరియు 13 ఆగస్టు [ఉ 7-30 గం. నుంచి సా. 4 గం.]
మద్రాసు: 22 జులై [సా. 4 గం. నుంచి రా. 7 గం.] 23 జులై [ఉ, 7-30 గం. నుంచి మ. 1 గం., సా. 4 గం., నుంచి రా. 7 గం.,] 14 ఆగస్టు [ఉ. 7-30 గం. నుంచి మ. 1 గం., సా. 4 నుంచి రా. 7 గం.,] వుడ్ లాండ్సు హోటల్, ఎడ్వర్డు ఎలియట్సు రోడ్డు మైలాపూర్, ఫోన్: 86461]

క్షణం కూడా ఆలస్యం కాకుండుటకు మీరు విమానంలో ప్రయాణంచేయుదురు

పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు వారిగొప్ప వైద్యసలహాలు పొందండి.

మధుమేహము	వీర్యనాశము వ్యాధులు
మూత్రము	అతిమూత్రము
భగందరము	మూలశంక
తెల్లబట్ట బలహీనత	విషరక్తములు
మూర్ఛ	శ్వేతకుష్టు
ఉబ్బసము	పడుము నొప్పులు

ఇంకా అనేక దీర్ఘమైన మొండి రోగములకు

KALPA PHARMACY,
NAVRATNA CHOWK
JULLUNDUR CITY

E.P.-N.P.-43

శ్రీ పరాభవనామసంవత్సర
ఆషాఢ బహుళ పంచమి
1966 జులై 7, గురువారం
బహుళ పంచమి వృద్ధి
శతభిషం రా. 3-07 వరకు
వర్జ్యం: ఉ. 8-31 ను 10-17వరకు

దివ్య ప్రేమాభివ్యక్తి

మానవప్రేమలో ఉపక్రమించియే దివ్య ప్రేమకుసంబంధించినవని ఏర్పడుతుంటివనే మాట నిజం. దివ్య ప్రేమ మానవప్రేమను మరింత సుస్పష్టం గానే తనలోనికి రూపాంతరం చెందింపజేసుకొంటుంది. దివ్య ప్రేమలం పైఅదే అస్పష్టమైన ఒప్పుగా చాటించబడును. అత్యధిక అత్యంత స్వచ్ఛము, ఏకత్వ సంపన్నము, ఆనంద సంభరితమునై స్వీయాభివ్యక్తికి ప్రకృతిని సాధనంగా వినియోగించుకొంటుంది.

—శ్రీ అరవిందుడు.

1966 జులై 7, గురువారం

కాంగ్రెసు కార్యవర్గ ఆదేశం

న్యూ ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెసుకార్యవర్గం మైసూరు—మహారాష్ట్ర సరిహద్దు వివాదం విషయంలో కడు నేర్పుతో వ్యవహరించిందనే చెప్పాలి. మైసూరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులిద్దరూ పరస్పరం సంప్రతించుకొని, ఏకసభ్య సరిహద్దు సంఘపు అధికార బాధ్యతల విషయంలో ఒక ఒప్పందానికి రావాలనీ, రెండు నెలలలోపున అలాంటి ఒప్పందం కుదరనిపక్షంలో ఆ సంగతి తమకు తిరిగి నివేదించాలనీ ఆదేశించడం నిశ్చయంగా నేర్పరితనానికి నిదర్శనమే.

ఏలనంటే, కార్యవర్గం ఇక్కడ ఒక పెద్ద చిక్కులో పడింది. ఏకసభ్య సరిహద్దు సంఘాన్ని నియమించి తద్వారా మైసూరు, మహారాష్ట్రాల సరిహద్దులను పునర్విచారణ చేయించడానికి లోగడ బొంబాయిలో సిఫారసు చేసినది తానే. అఖిల భారత కాంగ్రెసు కమిటీ ఆమోదం పొందిన ఆ సిఫారసు నకు [illegible] మైసూరులో [illegible] వ్యవహార బయలుదేరి, అవాంఛనీయమైన హింసామార్గాలు కూడ పట్టింది. దీని విషయం ఎలా వున్నా అసలు ఉద్యమం రాష్ట్ర కాంగ్రెసు పూర్తిగా బలపరుస్తున్నదే. అనగా, ఒక విధంగా మైసూరు, మహారాష్ట్ర కాంగ్రెసులు ఈవిషయంలో చాల పట్టుదలతో పరస్పరం సంఘర్షించు కొనే స్థితిలో ఉన్నాయి. ఈ సందర్భంలో తీర్పు తీర్చడ మనేది చాల కష్టమైన పనే.

అందుచేతనూ, సరిహద్దు వివాదం పునర్విచారణ చెయ్యడానికై ఏకసభ్య సంఘాన్ని నియమించే నిర్ణయానికి కార్యవర్గం ఇది వరకే వచ్చేసింది. మైసూరు వారి ఆందోళన కారణంగా ఇప్పుడా నిర్ణయాన్ని మార్చిస్తే కార్యవర్గం ప్రతిష్ఠయే దెబ్బ తింటుంది. నిర్ణయాన్ని మార్చకుండా మైసూరు వారిని సమాధానపరచే ఉపాయమేదో ఆలోచించాలి. సరిహద్దుల విషయంలో ఎంతటి విరుద్ధాశయాలు కలిగినవైనా మైసూరు, మహారాష్ట్ర కాంగ్రెసులు రెండూ జాతీయ కాంగ్రెసు మహాసంస్థకు చెందినవే కదా. సమరస భావంతో ఉభయ నాయకులూ పరస్పరం సంప్రతించుకొని ఒక ఒప్పందం కుదుర్చుకోడానికి ఎందుకు ప్రయత్నించ గూడదు?

ఈ విశాల కర్తవ్యాన్ని గుర్తింప జేస్తూనే కాంగ్రెసు కార్యవర్గం రెండు నెలల గడువిచ్చి ఏకసభ్య సరిహద్దు సంఘం అధికార బాధ్యతల విషయంలో ఒక ఒప్పందానికి రావలసిందని మైసూరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నాదేశించింది. ఇందుకొరకై గట్టి ప్రయత్నంచేయవలసిన బాధ్యత ఇక ఆ ముఖ్యమంత్రులపైన ఉన్నది. గత పది సంవత్సరాల నుంచి ఉభయ రాష్ట్ర నాయకుల మధ్యా కుదరని సామరస్యం ఇప్పుడు కుదురుతుందా, అని అనుమానించవచ్చు. అనుమానించ తావు లేకపోలేదు. కాని, సమస్య ఒక విషమ స్థితికి వచ్చినప్పుడు జరిగే ప్రయత్నంలో తప్పక కొంత శక్తి విశేషం ఉంటుందనడానికి సందేహం లేదు.

మైసూరు, మహారాష్ట్ర సరిహద్దులు పదేండ్లనాడు రాష్ట్ర పునర్నిర్మాణసంఘంచేతనే క్షుణ్ణంగా పరిశీలించబడి, నిర్ణీతమైనాయి కనుక ఇప్పుడు వాటిని తిరగదోడడానికి వీలులేదంటారు మైసూరు వారు. వీరి వాదం ప్రకారం కడు స్వల్పమాత్రమైన సవరింపులకు మాత్రమే అవకాశ ముంటుంది. కాని, రాష్ట్ర పునర్నిర్మాణ సంఘపు నిర్ణయాలను తాము ఆమోదించక అప్పటినుంచీ కూడ ఆందోళన చేస్తూనే వున్నాం కనుక, ఇందులో తిరుగదోడ కూడనిది ఏదీ ఉండరాదనీ, ప్రధానమైన మార్పులు కూడ అవశ్యం జరిగి తీరవలసినవేననీ మహారాష్ట్ర నాయకులు పట్టుపట్టుతున్నారు. ఏకసభ్య సరిహద్దు సంఘపు అధికార బాధ్యతల నిర్ణయ స్వరూపం ఈ ఉభయపక్షవాదాల సమన్వయంపై విశేషంగా ఆధారపడివుంటుంది. మైసూరు, మహారాష్ట్ర ముఖ్య మంత్రులు ఈ సమన్వయాన్ని ఎంతవరకు సాధించ గలుగుతారో చూడాలి.

సమన్వయం కుదరకపోతే కాంగ్రెసు కార్యవర్గమే సమన్వయం కుదర్చడానికి తగిన ఉపాయాంతరాన్ని ఉభయసమ్మతంగా నిర్దేశించవలసి వుంటుంది. అప్పుడు దానిని ఉభయ రాష్ట్రాలూ శిరసావహించి, తద్వారా వివాదాన్ని పరిష్కరించుకోడం అవసరం. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ప్రస్తావించక తప్పదు. పది సంవత్సరాల తరవాత కూడా మైసూరు, మహారాష్ట్ర సరిహద్దుల సవరణలు జరగడమనేది సంభవిస్తున్నప్పుడు, ఇదేరీతిగా ఇతర రాష్ట్రాల మధ్యగల సరిహద్దు సమస్యలను గూడ శాంతియుతమార్గాన పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేయవలసిన విధి ఉంటుంది. పెద్ద పెట్టున ఆందోళనలు చెలరేగిన తర్వాతనే వాటి పరిష్కారమనే ధోరణి శ్రేయస్కరం కాదు.

అక్టోబరులో విల్సన్ రాక

ఆరు రోజులు పర్యటన కార్యక్రమం

లండన్, జులై 6:— అక్టోబరు 11న బ్రిటిష్ ప్రధాని విల్సన్ ఇండియాకు వచ్చి ఆరురోజులు గడపగలరని తెలుస్తున్నది. ప్రధాని విల్సన్ ఇంతవరకు ఆసియా ప్రాంతాన్ని ఎన్నడూ దర్శించలేదు.

ఇండియా తరువాత పాకిస్తాన్‌లో కూడా మూడురోజులు గడపడానికి బ్రిటిష్ ప్రధాని నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది.

విశాఖలో మంత్రి శ్రీ సంజీవరెడ్డి

విశాఖపట్నం, జులై 6:— కేంద్రమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి నేటి మధ్యాహ్నం కలకత్తానుండి ఇక్కడకు విమానంలో వచ్చిన సందర్భంలో ఆయనకు పలువురు ప్రముఖులు ఘనస్వాగతమిచ్చారు. ఆయన నేటి సాయంత్రం విశాఖరేవులోని ఖనిజ రవాణా యంత్రానికి ప్రారంభోత్సవం చేస్తారు.

స్వాగతమిచ్చినవారిలో విశాఖ పోర్టు ట్రస్టు అధ్యక్షుడు శ్రీ సి. ఆర్. రెడ్డి, శ్రీ కె. సి. మాదప్ప, కలెక్టర్ శ్రీ అబిద్‌హుస్సేన్ ఇంకా పలువురు అధికార, అనధికార ప్రముఖులు వున్నారు. ఆయన అనంతరం సర్క్యూట్ హౌసుకు వెళ్ళారు.

విశాఖ రోడ్లు సముద్రపుకోత విషయం మంత్రి తనకు ఏమీ తెలియదని అన్నారు.

'హజం' తగ్గినా 'మోజు' తగ్గని సుకర్నో

సుకర్నో వ్యక్తిత్వం, వ్యక్తిత్వాన్ని గల రాజకీయనాయకుడువేసిన ముఖం ఉద్యోగుల్తో అవాంఛనీయం అంగీకరించిన వాతావరణం!

తొలి కాలంలాగా ఆయనను ప్రజలు ఆదరిస్తారా? ఇండోనేషియా ప్రజలు విశ్వసిస్తూ వుండాలి. వారి ప్రజలకూ ఆయన కావాలా? అన్నది ప్రశ్న.

గత ఇరవై సంవత్సరాలుగా తన నాయకత్వం వహించడంలోగల అవసరాన్ని ఆయనే ప్రకటించే ఉద్యమాలు వచ్చాయి. పీపుల్సుకాంగ్రెసు ఆది వివరించినట్లు పటిష్టమైపుంటుంది. రాజ్యాంగసభలో విదేశాంగమంత్రి ఆడమ్ మాలిక్‌ల తెలిపినట్లు ఫలితంగా నూతన మంత్రివర్గానికి బాటసరిచిద్దబడింది.

వేరుచెయ్యడం-విడాకులివ్వడం

సుకర్నో వుండాలా?—అనే విషయంమీద చాలాసందర్భాలలో, ప్రజలు విముఖత ప్రదర్శించడం జరిగింది. కాని, ఇండోనేసియా జాతీయత్వంలోనుంచి ఆయన్ని వేరుచేయడం, విడాకులిచ్చి పంపడం సాధ్యంకాని పని అనిపిస్తోంది. ఆయన పెద్దరికాన్ని పాటించడాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆయనకు ఆర్థికశాస్త్రమంటే విసుగు. లెక్కలను ఆమోదించమన్నా, అంగీకరించమన్నా రుసరుసలాడతాడు లేదా బుసలు కొడతాడు. ఉదాహరణకు 'కానెపో' ప్రాజెక్టులో జావా రైలురోడ్లు పరికరాలలో నూటికి డెబ్బయి అయిదుసంతులు వినియోగించబడ్డాయి. ఇది మరోవిధంగా, లాభదాయకంగా వినియోగించుకొనే సందర్భాలున్నాయి.

లాభాలు రాని కార్యక్రమా లనేకం ప్రారంభిస్తాడు సుకర్నో. ఇండోనేసియా కివి తలవంపులు తెచ్చాయి. కాని వీటి అన్నిటికీ విదేశసహకారం లభిస్తూ వచ్చింది. అతని కేంభయం! ఇప్పుడు కొత్త మంత్రివర్గం ప్రాజెక్టులవిషయంలో ముందువెనుకలు నిర్ణయించింది. కాని, వీటిలో సుకర్నో స్వప్న సౌభాగ్యం గోచరించదు.

నా శౌర్యగాధలు వినండి

ప్రజలు జీవితాలలోని చైతన్యరహితమైన సత్యాలను విస్మరిస్తారని సుకర్నో విశ్వాసం. ఆయన అనేకసార్లు వర్తమానయుకులలో చెపుతూ వచ్చాడు—'ప్రజ లెప్పుడూ నన్ను అనుసరిస్తారు. నా అడుగుజాడల్లో నడుస్తారు' అని. 'మీకు నమ్మకంలేకపోతే ఈ పుత్రాలు చదవండి' అని ఆయన కొన్నిటిని పార్లమెంటు సభ్యులముందు గిరాటు వేశాడొకసారి. సుకర్నోకు లెక్కలంటే ఎంత అయిష్టమో, తన శౌర్యపరాక్రమాలకు సంబంధించిన కథలు చెప్పడం—అడక్కుండకూడా చెప్పడమంటే—అంత ఇష్టం.

ఇప్పటికీ సివిలియంల ప్రభుత్వాధికారంలో ఆయనకు "ఇండోనేసియాకు ఫాదర్" లేదా "సుకర్నో"గా పిలువబడుతున్నట్లు తన అభిప్రాయాలు కానీ ఆయనాపట్లగా ఉంటుందా—అని కప్పుడు తనతో తనే చెప్పుకొంటూవుంటాడు. జనసామాన్యాన్ని కొల్లగొట్టడానికి తమ స్వార్థపరుల్ని నియోగించిన విషయం, జైళ్లలో బంధించడం—దానితో వచ్చింది దాయిని.

ప్రస్తుతం చాలా శాంతంగావుంటున్నాడు సుకర్నో. కాని ఆయన నియమించిన గూఢచారి బృందం దేశంలో జరుగుతున్న విషయాలు అన్నీ టీసీ మోసుకువచ్చి ఆయనముందు గుమ్మరించి పోతూవుంటారు. ఇదంతా ఆయన దాచి, అవసరంవచ్చినప్పుడు తూర్పార పడుతూ వుంటాడు.

చైనా రెక్కలక్రింద చేరడం...

సుకర్నో చైనా రెక్కలక్రింద చేరడం మూలంగా రష్యాకు అనుకోని కోపంతెప్పించాడు. ఈయన నాయకత్వాన్ని, ఉడగొట్టి అవతలపారెయ్యడానికి రష్యా కూడా ప్రయత్నించిందనే కథలు కాని కథలు కొన్నివున్నాయి. ఇండోనేసియాను ఒక ఆదర్శదేశంగా చూపించడానికిసరే అవస్థ అంతా చైనాతో పొత్తువల్ల పోయింది.

పబ్లిక్ సర్వీసులలోకి క్రొత్తగా కమ్యూనిస్టులు చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారని పీపుల్సు కాంగ్రెసు క్రొత్త అధ్యక్షుడు జనరల్ నాసుటిస్ హెచ్చరిస్తున్నాడు. పరిపాలనాధికారం తన చేతిలోనుంచి జారిపోయిన తర్వాత, ఆ శాఖతో కొంత అలజడి కల్పించడానికి ప్రెసిడెంటు సుకర్నో ప్రయత్నిస్తున్నాడని వదంతి.

మొత్తం 546 మంది కాంగ్రెసుసభ్యులలో మిలిటరీసభ్యులు అయిదో వంతున్నారు. వీరందరూ నాసుటిన్‌పక్షానికి చెందినవారే! సుకర్నోను రహస్యంగా ఎందరు బలపరుస్తున్నారో తెలియదు.

సుకర్నో అన్నయ్య కావాలి!

ఇండోనేసియాలో తప్ప తక్కిన ప్రాంతాలలోవారికి తెలుసు — రాజమందిరంలో శాంతియుతమై నమ్మిన వంచెలరెగిందనీ, సుకర్నో జీవించివుండటం కేవలం ఆయన అదృష్టమనీ! దేశంలో క్రొత్తనాయకులు మాత్రం—"మాకు సుకర్నో అన్నయ్య కావాలి! ఆయన లేకుండా మా దేశం జీవించలేదు"—అంటూ వుంటారు.

అసలు విచిత్రమేమిటంటే—కమ్యూనిస్టు విప్లవం కొద్దిలో తొలగిపోయిందనీ, దానికి కారణం సుకర్నో అనీ అందరికీ తెలుసు. అయినా ఆయన్ని గౌరవిస్తూవుంటారు. ఆయనే సమస్తనిరతం వాయిదా వేయాలాపుంటారు. ఇప్పుడు సుకర్నో ఎప్పుడూ, ఆయనకు ఒకప్పటివుంది ప్రజల మనస్సుల్లో. ఆయన్ని మోయడి గద్దెన్నెక్కించారు అమ్మాయిలు.

రాజకీయంగా దెబ్బతిన్న వారంతా ఆయన్ని యూపిస్తారు—కాని ఆయన ఏర్పాటుచేసిన విధానాలను గౌరవిస్తారు.

కొంచెం దూరదృష్టి కలవాళ్ళుమాత్రం ఆ విప్లవం తలెత్తినప్పుడు సుకర్నో మరణిస్తే బాగుండేదని అనుకుంటారు. దీనికి దేశంలో వైషమ్యాలేతో పెరిగిపోయాయి. కమ్యూనిస్టు వ్యతిరేకవర్గ మనేపేరుతో ఏర్పడిన బృందం వేలాదిమందిని చిత్రవధ చేశారు.

'ఈ హత్యలకు సుకర్నో కారకుడంటారా?' అని అప్పుడే విడుదల అయిన ఒక మాజీమంత్రి ఈ రచయితను ప్రశ్నించాడు. ఈ హత్యల్లో 5 లక్షలమంది మరణించివుంటారని వదంతి. కాని ఈ అంకె ఒకరీతిగాలేదు. మాటిమాటికీ మారుతూవుంటుంది.

ఇటీవల సుకర్నోయే కుటుంబంనుంచి వేరుచేసి జైల్లో వేయించాడు. ఇప్పుడు రాజమందిరానికి చెందిన ఒక 'సెకండ్‌హాండ్' కారు కొనుక్కోవడానికి సుకర్నో అనుమతి ఇచ్చాడట. అంతకే ఈయన పొంగిపోతున్నాడు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు, మళ్లీ సుకర్నో రాజ్యానికి వస్తే అంతర్యుద్ధం చెలరేగుతుందనే వదంతులు నమ్మలేకపోతున్నాం.

కామీ, కాపీ—అనే రెండువిద్యార్థి సంఘాలు సుకర్నోకు ప్రబలశత్రువులుగావున్నాయి. వీరికి కొందరు మిలిటరీఅధినేతల సహాయంవుంది. వీరిని సుకర్నో సంప్రదింపులకు పిలిచాడు. వాళ్ళు పళ్లనటపట కొరుకుతుండగా, తాను మందహాసంచేస్తూ ఫోటో తీయించుకొన్నాడు. ఆ విద్యార్థిబృందం— ఏదో గట్టి హెచ్చరికచేసి వుంటారని ఒక మిలిటరీశాఖోద్యోగి అన్నాడు.

మన పరమదైవం సుకర్నో

'ఇది చేసితీరాలి'—అనేమాట జకార్తా అంతటా వినిపిస్తోందినాడు. ప్రతివాడు ప్రక్కవాణ్ణి బలవంతంగా ముందుకుతోస్తున్నారు. ఎదురుతిరగడానికి శకునంకోసం వేచివున్నారు. ఒకరకంపెన్నకుతూ, ఒక చెట్టు ఆకు రాల్చడం. దేవుడు సమ్మతించాడనే దానికిగుర్తు. ఆ ప్రజలు వాటికోసమే ఎదురుచూస్తున్నారు.

ఒక బడిపంతులు మాత్రం కళ్ళజోడులో నుంచి వంకరగాచూస్తూ "మన పరమదైవం సుకర్నో. అయినపుడు, ఒకరు చేసేదేమిటి?" అన్నాడట.

—విలియం స్టీవెన్సన్

బర్తరఫు అయిన గ్రామోద్యోగికి తిరిగి ఉద్యోగం

అసెంబ్లీలో మంత్రిపై ఆరోపణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6 :— నేను అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక గ్రామోద్యోగి భూమిదుర్వినియోగం చేసిన విషయం ప్రధానంగా చర్చకురాగా, ముఖ్యమంత్రి జోక్యం కల్పించుకొని తాను ఈ విషయం పరిశీలించగలనని అన్నారు.

నెల్లూరు తాలూకా పుడిపర్తి గ్రామ మునసబు శ్రీ రాజగోపాలకృష్ణారెడ్డి దుర్వినియోగంచేసిన రు.1,278 లలో రు. 693లు ఆయన వద్దనుంచి వసూలుచేయబడిందని శ్రీ పి. రాజగోపాలనాయుడు, శ్రీ యన్. వేమయ్యలు అడిగిన ప్రశ్నకు రెవిన్యూమంత్రి శ్రీ యన్. రామచంద్రారెడ్డి సమాధానం చెప్పారు.

ఇండియన్ పీనల్‌కోడ్ 409 సెక్షన్ ప్రకారం అనుసరించి రు. 693 లు దుర్వినియోగంచేసినందుకు గ్రామ మునసబును ప్రాసిక్యూట్ చేయగా ఆయనను కోర్టు విడుదలచేసింది. కలెక్టరు, ఆయనపై క్రమశిక్షణ చర్యతీసుకొన వలసినదిగా రెవిన్యూ డివిజనల్ ఆఫీసరును ఆదేశించారు. కాని ఆయన అదే ఉద్యోగంలో ఇప్పుడుకూడా వున్నారని అన్నారు.

ఆ వ్యక్తితో మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి ప్రీతివహించి, అతనికి సంబంధించిన ఫైలును పిలిపించి, ఆ గ్రామ మునసబును తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవలసిందిగా దానిపై ప్రాశారని శ్రీ టి. నాగిరెడ్డి, శ్రీ జి. సి. కొండయ్య, శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుతో సహా పలువురుసభ్యులు అన్నారు. ఆయన విజ్ఞప్తి ప్రభుత్వంలో అంతకుముందు అన్ని దశలలోను నిరాకరింపబడినప్పటికీ, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆ ప్రకారం ఉత్తర్వుచేస్తూ వ్యవహరించారు. ప్రభుత్వం తన పూర్తి నిర్ణయాన్ని మార్చుకొని ఎందుచేత అతనిని ఉద్యోగంలో తిరిగిచేర్చుకున్నదని వారు ప్రశ్నించారు.

మంత్రి వర్గానికిగల సంయుక్త బాధ్యతననుసరించి ఏ మంత్రి అయినా ఏశాఖకు చెందిన ఫైలునైనా తెప్పించుకొని తన అభిప్రాయాన్ని నమోదుచేయవచ్చునని రెవిన్యూ మంత్రి అన్నారు. ఈప్రత్యేక కేసు విషయంలో ఏ మంత్రియైనా ఫైలు తెప్పించుకొన్న విషయం తాను చెప్పజాలననీ, అది వెల్లడించడానికి వీలులేదనీ మంత్రి అన్నారు. పూర్వ నిర్ణయం ఎందుకు మార్చుకోవలసివచ్చిందీ తెలియజేయవలసిందిగా పలువురు సభ్యులు పట్టుదల వహించారు.

శ్రీ పిల్లలమర్రి: ముఖ్యమంత్రి ఏల మౌనం వహించారు దీనిపై ఆయనను ఏమైనా చెప్పనివ్వండి.

స్పీకరు: పేరుపెట్టి ఒకమంత్రినిసమాధానమివ్వవలసినదిగా కోరడానికి ప్రతిపక్షానికి హక్కులేదు. ఏమంత్రియైనా ఫైలును తెప్పించుకొని, దానిపై ఆయన అభిప్రాయాన్ని నమోదుచేయవచ్చును.

శ్రీ నాగిరెడ్డి: ఈ మునసబు పేరుమోసిన ఫోర్జరర్. ఆయనపై ఆ నేరాలకు ప్రాసిక్యూషన్ జారుపబడినవి.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి జోక్యం కల్పించుకుంటూ, సహేతుకమైన ఆధారాలపై ప్రభుత్వ ఉత్తర్వు పునఃపరిశీలించవచ్చునని అన్నారు. ఒక మంత్రిగాని ఒక ఉద్యోగిగాని, ఒక ఫైలుపై ఏమి వ్రాశారు అనే విషయం సభ్యుడు కోరరాదన్నారు. అదంతా రహస్యమైన విషయం. అది ఒకన్యాయస్థానంలో కూడా ప్రశ్నించరానిది. ఈ ప్రత్యేకమైన కేసు విషయంలో ప్రతిపక్ష నాయకుడు కోరినందున తాను ఫైలును తెప్పించుకొని పరిశీలించగలనని ముఖ్యమంత్రి అన్నారు.

ముగ్గురి మృతి

మరొకనికి తీవ్రగాయాలు: మద్రాసులో ఎలక్ట్రిక్ రైలు ప్రమాద ఫలితంగా

మద్రాసు, జూలై 6:—ఈ రోజు ఉదయం తాంబరం వెళ్లే ఎలక్ట్రిక్ రైలుక్రింద పడిముగ్గురు గాంగ్‌మెన్ మరణించారు. మరి ఒకనికి గాయాలు తగిలాయి— ఆస్పత్రిలో చేర్చబడ్డాడు. వీరు చెట్‌పట్—నుంగంబాకం మధ్య రైల్వే లైనుమీద పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత రైలు కొంచెందూరంవెళ్లి ఆగింది. అందులో నుంచి దిగివచ్చిన ప్రయాణీకులు ఆగ్రహంతో చేరిన ప్రజలు డ్రైవరుమీద కలబడ్డారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

దేవాలయాల నిర్వహణ సామర్థ్యం పెంచడానికి కొత్త నిబంధనలు

—మంత్రి శ్రీ నరసింహారావు వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాదు, జూలై 6:—1966 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ, దేవాదాయ చట్టంవల్ల రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణ, పరిపాలన బాగుపడడం తథ్యమనీ, అందుకు వలసిన నిబంధనలన్నీ ఆ చట్టంలో పొందుపరచబడినవనీ రాష్ట్రదేవాదాయ ధర్మాదాయ మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు నేడు రాష్ట్రశాసనసభకు తెలియచేశారు.

ఈబిల్లును రెండవపఠనం నిమిత్తంసభలో ప్రవేశపెడుతూ శ్రీ నరసింహారావు పైవిధంగా అన్నారు. ఆయన యింకా యిలా అన్నారు:

"సెలెక్టుకమిటీస్థాయిలో ఎన్నోమార్పులు, సవరణలు చొప్పించబడినవి. ఆంధ్ర, హైదరాబాదు చట్టాలలోని నిబంధనలు కొన్ని యిందులో చేర్చబడినవి. ఈక్రొత్త చట్టంలోని నిబంధనలప్రకారం దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ట్రస్టుబోర్డువారి అజమాయిషీకి లోబడి పనిచేస్తారు.

అర్చకులు, తదితర పరిచారకోద్యోగులవిధులను, జీతపుస్కేళ్లను, సర్వీసు కండిషన్లను క్రమ పరచడంకూడ ఈక్రొత్త చట్టం లక్ష్యాలలో ఒకటి.

తిరుమల తిరుపతి దేవస్థానాలపరిశీలన సమితి ఒక శాసనసంఘాన్ని ఎన్నిక చేసుకొన వలసిందిగా సెలెక్టుకమిటీవారు తిరుపతి—తిరుమలదేవస్థానానికి సూచించారు.

అనువంశిక ధర్మకర్తృత్వాన్ని రద్దు చేయవలసిందనీ, ధర్మకర్తల లేక అర్చకుల జీతపుస్కేళ్ళను నిర్ణయించవలసిందనీ యీబిల్లుపై చర్చను ప్రారంభిస్తూ కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ లక్ష్మణస్వామి సూచించారు. ద్వారకా తిరుమల వార్షిక ఆదాయంలో 16వ భాగం అర్చకులకు కాక ధర్మకర్తలకు కేటాయించబడింది. ఈ పదహారవవంతు విలువ 20 వేల రూపాయలుపైగా ఉంటుంది. ఇది ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ జీతంకంటే చాలా ఎక్కువ.

సభ్యుని ప్రసంగం ముగియకముందే సభ నేటి సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడినది.

విద్యుచ్ఛక్తి కొరత నివారణకు చర్యలు

బోర్డు అధ్యక్షుని వివరణ

[మన విలేఖరి]

తిరుపతి, జూలై 6:— తృతీయ ప్రణాళికలోని పథకాలు 300 మెగావాట్లు థర్మల్ విద్యుచ్ఛక్తిని, 120 మెగావాట్లు హైడల్ విద్యుచ్ఛక్తిని ఇవ్వగలవనీ, ఇవికాక చతుర్థ ప్రణాళికకాలంలో హైడల్, థర్మల్ విద్యుచ్ఛక్తి పథకాలను కూడా ప్రత్యేకంగా చేపట్టనున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తిబోర్డు ఛైర్మన్ శ్రీ జె. వి. నరసింగరావు అన్నారు.

ఇక్కడ పత్రికా విలేఖరులతోపాటు విస్తృతంగా మాట్లాడుతూ రు.25.2 లక్షల వ్యయంతో చిత్తూరు జిల్లాలోని 54 గ్రామాల విద్యుదీకరణ ప్రభుత్వంచే మంజూరు చేయబడినదన్నారు.

కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టు ప్రారంభదశలో 15 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలదన్నారు. వెలాభరుకు 60 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమని పేర్కొన్నారు.

ముందు ముందు మన రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండదని ఆయన పేర్కొన్నారు. థర్మల్ విద్యుచ్ఛక్తివలన యిక ముందు వర్షాలపై ఆధారపడనవసరం లేదని చెప్పారు. మైసూరు సహాయం అడిగినపుడల్లా ముందుకు వస్తున్నందుకు మైసూరును ఆయన అభినందించారు.

గ్రహబలం

8-7-66 శుక్రవారం

ఉదయం: సాధారణమైన పనులన్నిటికీ మంచిది. ప్రయాణాలు [illegible] కావు.
తవి. సాయంత్రం: కులాసాలకు, విలాసాలకు మంచి సమయం. సభలు సమావేశాలుమాత్రం కూడవు.

మేషం: మీ ధైర్యము దక్షత రాణకు వచ్చి వ్యాపార వ్యవహారాల్లో జయము లాభము సమకూరుతవి. విరోధులను వంచకులుగ తారు. సోదరులవల్ల, స్నేహితులవల్ల మేలు జరుగుతుంది.

వృషభం: యత్న కార్యానుకూలం. వృత్తివ్యాపార మూలక ధనలాభం. విద్యావృద్ధి. గౌరవం లాభదాయకమగు ప్రయాణం లభిస్తవి.

మిథునం: వృత్తి, వ్యాపారాలలో అనుకూలత తక్కువ. నమ్మినవారివల్ల ఆశాభంగం, అనవసరమైన ధనవ్యయం, స్వజన విరోధం, వృథాప్రయాణం—మొదలగు కొన్ని అశుభములు జరిగే సూచనలున్నవి.

కర్కాటకం: వృత్తి వ్యాపార, కార్యక్రమాల్లో సుఖం కనుపించదు. ఎక్కడికక్కడే మెలికలు, చిక్కులు కనుపిస్తవి. కళత్రముసకు ఆరోగ్యం లోపించవచ్చు. అప్రయత్న ధనలాభం. అదేవిధంగా ధనవ్యయం సంభవిస్తవి.

సింహం: వృత్తివ్యాపార ధనాదాయమార్గాలలో వైవిధ్యంగా మేలు జరుగుతుంది. పుత్రోత్పత్తికి తోడ్పడు క్రొత్త అవకాశం సాధించకలుగుతారు.

కన్య: వ్యవహారాలు ఎన్ని మెలికలు తిరిగినా చివరకు జయం మీదైపే మొగ్గుతుంది అప్రయత్న ధనలాభం, అధికారుల ఆదరణ లభిస్తవి. ప్రయాణాలు ఫలిస్తవి.

తుల: ఇతరులపై ఆధారపడి మధ్యలో ఇరుకున బడే పనులను ప్రయాణాలను తలపెట్టకండి. వృత్తికి సంబంధించినపనులు ఏవీ ఉత్సాహంగా ముందుకుసాగవు. ఆరోగ్యలోపం, ఆర్థిక లోపంకూడా కనుపిస్తుంది.

వృశ్చికం: కాదనలేని స్థితిలో ఇతరుల కార్యభారం మోసుకొని శ్రమపడవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతవి. ఏదోవిధంగా తలచిన పనిని సాధించకలుగుతారు. బంధు విరోధం రాగల సూచనలున్నవి.

ధనుస్సు: శ్రమ పడినందుకు ఉపయోగం కనుపిస్తుంది. వ్యవహారానుకూలం, పదుగురిలో మీ మాటకు గౌరవం, వృత్తివ్యాపారాల్లో ప్రోత్సాహం, ప్రయోజనం లభిస్తవి. వృత్తి వ్యాపారాల్లో మీమాటకు గౌరవం, వ్యాపారాల్లో ప్రోత్సాహం, ప్రయోజనం లభిస్తవి.

మకరం: ప్రతిపనికి ముందు పేచీలు సహజంగా వస్తూవుంటవి. చివరకు అన్ని పనులు మీ మాటప్రకారమే సాగిపోతవి. వృత్తి, వ్యాపారాదులందునూ పట్టుదల చూపి కొంత ప్రయోజనం సాధిస్తారు.

కుంభం: పరిస్థితులు అనుకూలించి, తలచిన పనులన్నియుసంతృప్తికరంగా నెరవేరుతవి. మిత్రుల సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రయోజనం పొందకల్గుతారు.

మీనం: అంతగా అనుకూలించే దినంకాదు. ఓర్పుతో అవకాశంకొరకు వేచివుండటం మంచిది. ధనం వినియోగించవలసిన సందర్భంలో యోచన, దూరదృష్టి అవసరం. ఇతరుల మాటలునమ్మి దండుగలు పడే అవకాశాలున్నవి.

లేఖలు

రాపూర్పపేటకు నీరు, మురుగుపారుదలసౌకర్యం కల్పించాలి

అయ్యా,

మా గ్రామము కృష్ణాజిల్లా తిరువూరు 'నా రాపూర్పపేట' అను గ్రామము చిన్నపంచాయతీ. సుమారు 700 ల ఆయకట్టున్నది. మా గ్రామంలో రైతులు పంటకాల్వలనుండు మురుగునీటిపారుదల సరిగాలేక అనేక ఇబ్బందులు పడుచున్నారు.

మా గ్రామమునకు పంటకాల్వలనుండు కాలవ [నాగులేరు] నుంచి విడుమోలులాకులవద్ద తూము కలిగియుండి చానెల్" అను పేరుతో ఏడుమైళ్ళు ప్రయాణించి మా గ్రామములో అంతమొందుచున్నది. ఈ కాలువ మంత్రిపాలెము, పాలంకిపాడు, కోమూరు, కాజగ్రామముల భూములనుంచివచ్చుచున్నది. ఇప్పటికి సుమారు 12సం.లకు పూర్వము మా గ్రామమునకు పంటకాలువ వెంట నీరు నారుమళ్లకు ధారాళముగా వచ్చి జూలై ఆఖరుకు సాగులుఅయి పోయెడివి. రైతులు ప్రోత్సాహముగా సేద్యము చేసుకొనెడివారు. గడచిన 12 సం.ల నుంచి నారుమళ్లకు కూడా నీరులేక కేవలము వర్షము నమ్ముకొని వ్యవసాయము చేయవలసి వచ్చినది. పి. డబ్ల్యు. డి. అధికారులతోనెన్ని విధములుగా మొరపెట్టుకొన్నను పైన చెప్పిన గ్రామములకు నీరు సాగుకుఅందించడమేగాని, చివరి గ్రామమగు మాపూరి నారుమళ్లకుకూడా నీరు పంపుటలేదు. బాగా వర్షములు కురిసిన తక్షణంలనగా ఆగస్టు మొదటివారంలో పంట కాలువకు నీరు వదులును. వర్షాధారముతోపోసిన కొన్నినారుమళ్లతోనాట్లు వేసుకొనగా "అంబసపూడి డ్రైను" మురుగుకాల్వగుండా మురుగు వచ్చి పంటచేలలోనున్న పైరులు కనుపించకుండామునిగి 15 లేక 20 రోజులవరకు 4 లేక 5 అడుగుల లోతునీరు ప్రవహించుచుండును. మురుగు తీసిన తరువాత పైరు చాల భాగము కుళ్లినశించి పోవును. పోగామిగిలినపైరునుంచి తప్పకంకులు వచ్చి ఎకరమునకు3 లేక 4 బస్తాలకంటె ఎక్కువ పంట లభించుట లేదు. వేసిన ఎరువులు పెట్టిన ఖర్చులు అన్నియు వృథా అయిపోవు చున్నవి. ఈ సాలుకు జూన్ ఆఖరువరకు నారు మళ్ళకు నీరు రాలేదు. వర్షం కూడాఎక్కువ కురవలేదు.

"అంబసపూడి డ్రైను" "ఉప్పుటేరు" అను మురుగు కాలువల మూలంగా గ్రామంలోని పంటలకు నష్టం కలుగుతున్నది. ఈ విధముగా పంటకాలువవెంట నారుమళ్లకు కూడా నీరు రాక ఆగస్టులో సాగయి పెంటనేమురుగు దెబ్బతిని మూడు నాలుగు బస్తాల ధాన్యము పండుచున్న భూములకు శిస్తు రు 29—అన్నూ జూనులో సాగయిమురుగు ప్రమేయములేని భూములకును యిదేవిధముగా శిస్తువసూలుచేయుట న్యాయంగాలేదు.

కనుక పై విషయములను అవగాహన చేసికొని వ్యవసాయశాఖామాత్యులు అధిక ఆహారోత్పత్తికి ఏ విధముగ దోహదము చేయుగలరో, ఈ పూరి పేద రైతులకు ఏవిధముగా సహాయపడగలరో ఆలోచించవలయును.

పంటకాలువవివరమేరకు [illegible] గ్రామములు పంట కాలువకు గండ్లు, అడ్డ కట్టలు వేయకుండునట్లు చేయవలెను.

జమ్మలమడక రాధాకృష్ణమూర్తి,
రాపూర్పపేట.

రాత్రి కళాశాలలలో లా, డిప్లొమా ఇన్ లైబ్రరీసైన్స్ కోర్సులు ప్రారంభించాలి

అయ్యా,

ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు పి. యు. సి., బి. ఏ. తరగతులకు రాత్రి కళాశాలలు యీ సంవత్సరమునుండి విశాఖపట్నం మిసెస్ ఎ. వి. ఎన్. కాలేజీలో తెరువబోతున్నారనే ప్రకటన ఎంతో ఆనందాన్ని కల్గించింది. ఇన్నాళ్ళకు విశాఖవాసులకి అవకాశం లభించింది. కాని, దీనికి తోడు 'లా' [బి. ఎల్] డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సువంటి కోర్సులు కూడా రాత్రికళాశాలలో ప్రారంభిస్తే చాలామంది యీ అవకాశము వినియోగించుకుని తమ భవితవ్యమును మెరుగు పరచుకొనగలరు. కాబట్టి పై రెండు కోర్సులు కూడా తప్పక ప్రారంభించగలరని ఆశిస్తూ యున్నాను.

కె. వసంత సుబ్బారావు,
విశాఖపట్నం.

ధరలపై రూపాయి విలువ తగ్గింపు ప్రభావం

బడ్జెట్‌లో రు. 30 కోట్లు అధిక వ్యయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 6:— రూపాయి విలువ తగ్గించిన తర్వాత మొదటి 15 రోజులలో ధరలు ఒకశాతం మాత్రమే పెరిగినవని అధికార వర్గాలవల్ల తెలిసింది.

నిన్న కాంగ్రెసు కార్యవర్గ సమావేశ సభ్యులకు పంచిపెట్టిన పత్రాలలో ఈవిషయం వెల్లడి అయింది.

ధరల పరిస్థితి ఆందోళనకరంగా వున్నా, రూపాయివిలువ తగ్గింపు అందుకు దోహదం చేసిందనడానికి సాక్ష్యం లేదని ఆ పత్రంలో అన్నారు.

బడ్జెట్‌పై రూపాయి విలువ తగ్గింపు ప్రభావం గురించి ప్రస్తావించి, ఇందువల్ల రివిన్యూలు, పద్దులక్రింద అదనంగా రు. 240 కోట్లు వ్యయమవుతుందని, అయితే ఎగుమతి పన్నులు, ప్రైవేట్‌రంగానికి విక్రయించే ప్రాజెక్టేతర సహాయంలో రూపాయి విలువ పెరుగుదలవల్ల రు. 210 కోట్లు ఆదాయం రాగలదని, ప్రభుత్వానికి అదనంగా రు. 30 కోట్లు మాత్రం వ్యయం కాగలదని అందులో తెలిపారు.

వియత్నాంలో అమెరికా విధానం సఫలం

సైనికవిజయం అసాధ్యమనికమ్యూనిస్టులు గుర్తించినట్లు జాన్సన్ ప్రకటన

శాన్ అంటోనియో, టెక్సాస్, జూలై 6:— వియత్నాంలో అమెరికా అనుసరిస్తున్న విధానం ఫలితింపట్ల ప్రెసిడెంట్ జాన్సన్ నేడు ఆశాభావం వెలిబుచ్చారు.

అయితే హానోయ్, హైఫాంగ్ పెట్రోలు డిపోలపై విమాన దాడులను విమర్శించిన మిత్రరాజ్యాల విషయంలో మనసు ఆశాభంగం వెలిబుచ్చారు.

అమెరికన్ ప్రజానీకాన్ని ఉద్దేశించి జరిపిన టెలివిజన్ పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ వియత్నామ్‌నుంచి వచ్చిన వార్తలు ప్రత్యర్థి పక్షాలు తముకు సైనిక విజయం లభించదనుకొంటున్నారనే సూచి స్తున్నా యన్నారు.

"అమెరికా అక్కడి యుద్ధానికి అవసర మైన సైన్యాన్ని, విమానాలను, హెలికాప్టర్లను పంపగలదని ప్రెసిడెంట్ జాన్సన్ హెచ్చరిం చారు.

తన విధానాన్ని విమర్శించిన దేశాలను [నాటోలో బ్రిటన్, ఫ్రాన్సులు కూడావున్నాయి] ఆయన పేర్కొనలేదు కాని "తొగడ తమ భద్రతకు ప్రమాదం సంభవించినపుడు అమె రికా సహాయం కొన్ని దేశాలకు అవసరమైంది. అమెరికన్ సేనల సహాయానికి అవి విజ్ఞాపన చేశాయి" అన్నారు.

క్రిందటివారం హానోయ్, హైఫాంగ్‌లపై దాడి జరిపినపుడు అమెరికన్ విమానాలు ఉత్తర వియత్నాం పెట్రోలు నిల్వలలో నూటికి 86 శాతంపై దెబ్బతీసి 57 శాతం ధ్వంసం చేశాయన్నారు.

హానోయ్‌నుంచి ప్రజలనిర్గమనం

మాస్కో, జూలై 6:— ఉత్తర వియత్నాం రాజధానినగరం హానోయ్‌నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఖాళీచేస్తున్నారనీ, నగరంలో ఎటు చూసినా పౌరుల వస్తుసామగ్రిని గొనిపోయే సైకిళ్ళు, బళ్లు కనిపిస్తున్నవని సోవియట్ వార్తాసంస్థ 'టాస్' అన్నది.

ఉత్పత్తి కార్యక్రమంలో నిమగ్నులైన వారు, విమానవిధ్వంసక శతఘ్నిదళాలవారు మాత్రమే నగరంలో వుండవలసినదిగా అధికా రులు ఉత్తరువుచేశారు.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాద్, జూలై 6:— మార్కెట్ల బిల్లుపై జరిగినచర్చలో ఏ అభిప్రాయాలు ఎట్లావున్నప్పటికీ, మార్కెట్లు ఆవరణలలో సరుకుకు తగురక్షణ వుండవనే విమర్శ గమ నార్హం. సామాన్యరైతులు ఈ మార్కెట్లను ఎంతగా వినియోగించుకుంటున్నారు అనేది మరెప్పుడైనా చూసుకోవచ్చు. చర్చలో లేని అంశంమాత్రం సరుకులకు రక్షణ సమస్య. చర్చ సుదీర్ఘంగా జరిగింది. కానీ మార్కెట్లను నిర్వహించేవారి మనస్తత్వాన్ని బట్టి జరిగేదానిపై చర్చించి యేమి ప్రయో జనం?

సభలో రెండుసార్లు కనీససంఖ్యాకులు లేకుండాపోయారు. మరొక్కసారిగనుక సభ్యులు ఇట్లా లేకుండాపోతే ఇక గంటకొట్టడం జరగదనీ, సభను వాయిదావేయవలసివస్తుం దనీ అధ్యక్షస్థానంలోవున్న శ్రీవావిలాల గోపాల కృష్ణయ్య హెచ్చరించారు.

బిల్లుపైన వోటు తీసికొనడంలో గంట కొట్టి ఆపిన తర్వాత ఇద్దరు కాంగ్రెస్‌సభ్యులు సభలోకి చేరుకొనగా, వారిని లెక్కించరాదని ఉపసభాపతి శ్రీ వాసుదేవనాయక్ ఉత్తరువు చేశారు.

శ్రీ వంకా సత్యనారాయణ వేస్తే ప్రశ్నలుఏవో గుచ్చుతున్నట్లువుంటాయనీ, అట్లు ప్రశ్నలు అడగరాదని సభాపతి శ్రీ బి. వి. సుబ్బారెడ్డి భావించారు. అయినా, సమాధానం చెప్పివేయ గలనని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు.

మంత్రి శ్రీ అనెం చెంచుసుబ్బారెడ్డిచాలా సహజంగా మాట్లాడుతారు. కొన్నిమాటలు, కొన్ని హావభావచేష్టలు వుంటాయి. అది నేడువివాదానికి దారితీసింది. అరగంటసేపు తర్జనభర్జనలు జరిగినాయి.

మంత్రి ఎట్లా మాట్లాడినా, అదిపత్రి కల్లో పడిపోయి, మిగతావారు ఏమీ కృషి చేయలేదనే అపోహను కలిగిస్తుందని శ్రీ విశ్వ నాథం వ్యాఖ్యానించారు— చమత్కారరధోణి లోనే. ఒకటి నిజం. తెలుగుభాష సొంపు వార్తలలో వ్యక్తంకాదు. తమాషాకు అన్న తమాషాలక్షణంతో వార్తలలో తెలుపడదు. సైగా తెలుగువారికి తెలుగుభాష పరిచయంతక్కువ. మనకుప్రధానభాష ఆంగ్లం. బిల్లులో ఒక్కొక్కచోట నాలుగుసార్లు "సబ్" అనే ఆంగ్లపదంవుపయోగించారు. తెలుగులో బిల్లు వెలువడలేదు. నిర్ణీత అనేపదం వుప యోగించాలనుకొంటాము. నాలుగు నిర్ణీతలు వచ్చాయి ఒకే అంశంలో. ఈ సంగతి శ్రీ విశ్వ నాథం ప్రస్తావించి, ఇది తగురచన కాదన్నారు. వార్తలోకి వచ్చేసరికి ఈ వ్యాఖ్యానంలోని సారం కొంతపోతుంది. అట్లాగే తెలుగులోని స్వారస్యం కూడా ఆంగ్లంలోకిరాదు. మన భాషలోని చమత్కారాలు, మనప్రజల వికార విలాన విశేషధోరణులుపత్రికల్లోకిఎక్కేవీలు కనపడదు.

మార్కెట్ల బిల్లు ప్రజాస్వామ్య వ్యతిరేక మని, ప్రతిపక్షం—కాదని మంత్రి అన్నారు. అట్లా వెళ్ళింది.

దొంగసర్టిఫికెట్లకోసం కొందరు గిరిజనుల యత్నం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6:— కొండజాతి నియోజకవర్గాలనుంచి రానున్న శాసనసభ ఎన్నికలలో పోటీచేయడానికిగాను, కొందరు గిరిజనులు తాము కొండకాపు, కొండరెడ్డి, కొండ దొరజాతులకు చెందినట్లుగా ప్రభుత్వా ధికారులనుంచి సర్టిఫికెట్లు సంపాదించడానికి ప్రయత్నించినట్లు తెలియవచ్చింది.

ఆంధ్రప్రదేశ్ గిరిజన కాంగ్రెస్ దీన్ని సర్వ్య మైన విషయంగా భావించి జూలై 10వ తేదీన గాంధీభవన్‌లో జరిగే కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నది.

ఈ సభకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘా ధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డి అధ్యక్షత వహి స్తారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి సదా లక్ష్మి సభలో పాల్గొంటారు.

గిరిజనుల కిచ్చిన భూములను గిరిజనే తరులకు విక్రయించడం, అగ్నికులక్షత్రి యుల్ని గిరిజనుల జాబితాలో కలపడం, ఆంధ్ర ప్రాంతంలో ముఠాదారీ పద్ధతి రద్దుచేయడం, గిరిజన ప్రాంతాలలో ఆశ్రమపాఠశాలలు నెల కొల్పడం, ఏజెన్సీ ప్రాంతంలోని బీడుభూము లను గిరిజనులకు యివ్వడం, హరిజన విద్యా ర్థులు వసతిగృహాలు పెంచడం. రూపాయి విలువ తగ్గింపు దృష్ట్యా ఏర్పడిన ధరల పెంపుదల ననుసరించి బోర్డింగ్ గ్రాంటులు ఎక్కువచేయ డం—మొదలైన విషయాలు సభలో చర్చించ బడతాయి.

హైదరాబాద్, జూలై 6:— 1957 ఆంధ్రప్రదేశ్ అమ్మకపుపన్ను నిబంధనావళికి సవరణప్రతిని నేడు ఉదయం రెవిన్యూమంత్రి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి అసెంబ్లీ వేదికపై ఉంచారు.

నలుగురు మిజో విద్రోహుల వధ

షిల్లాంగ్, జూలై 6:— యింఫ్లాలమపంతో నిన్న భారత భద్రతాదళాలతో జరిగిన సంఘ ర్షణలో నలుగురు మిజో విద్రోహులు నిహతు లైనట్టు అయిజల్‌నుంచి నేడు ఇక్కడికి చేరిన వార్తలనుబట్టి తెలుస్తున్నది.

ఈ సంఘర్షణలో మరిఇద్దరు మిజో విద్రోహులకు గాయాలు తగిలాయి.

15 మంది మిజో విద్రోహులు నిన్న ఆటో మాటిక్ ఆయుధాలు, తేలికరకం మరతుపాకు లతో భారత గస్తీదళాలపై దాడిజరుపగా వెంటనే ఎదురుకాల్పులు జరిగినట్లు, ఈ సంద ర్భంలో మిజో విద్రోహులు ఇద్దరునిహతు లైనట్టు ఈ సంఘటనకు సంబంధించిన వివ రాలు తెలియజేస్తున్నాయి.

బియ్యం సేకరణకు క్రొత్త ఉత్తర్వు

రాష్ట్రప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, జూలై 6:— 1965 ఆంధ్రప్రదేశ్ బియ్యం సేకరణ [లెవీ] అమ్మ కంపై నిర్బంధం ఉత్తర్వును ఆంధ్రప్ర భుత్వం నేనువెంటనే రద్దుచేసింది.

1966 ఆంధ్రప్రదేశ్ బియ్యం సేకరణ [లెవీ] అమ్మకంపై నిర్బంధం ఉత్తర్వు నేటినుంచే అమలులోకి వస్తుంది. ఈ ఉత్తర్వు రాష్ట్రమంతటికీ వర్తిస్తుంది.

ఈఉత్తర్వు ప్రకారం బియ్యం మరపట్టే ప్రతి మిల్లరు, ఈసందర్భంగా ప్రభుత్వం అధికారమిచ్చే ఏజెంటుకు లేక ఉద్యోగికి, కంట్రోలుధరకు, ప్రతిజిల్లాకు షెడ్యూలులో నిర్దేశించిన శాతానుగుణంగా, [ఎ] ఈఉత్తర్వు అమలులోకి వచ్చినప్పుడు ఉన్న సొంతబియ్యం నిల్వచేసిన బియ్యం [బి] ఆతరువాత ప్రతి రోజు తన మిల్లులో మరపట్టే సొంతబియ్యం విక్రయించాలి.

ఈసందర్భంగా ప్రభుత్వం, అధికారమిచ్చే ఏజెంటుకు, లేక ఉద్యోగికి కంట్రోలుధరకు ప్రతిజిల్లాకు షెడ్యూలులో నిర్ణయించిన శాతానుగుణంగా [ఎ] ఈఉత్తర్వు అమలులోకి వచ్చినప్పుడు ఉన్న సొంతబియ్యం, ఏదైనా మిల్ ఆవరణలోనైనా ఉన్న తన బియ్యం, [బి] ఆతరువాత ఒక రైస్ మిల్లులో ప్రతి రోజు మర పట్టించి రప్పించుకునే సొంత బియ్యం ప్రతి వ్యాపారస్తుడు విక్రయిం చాలి.

ఈసందర్భంగా ప్రభుత్వం అధికారమిచ్చే ఏజెంటుకు లేక ఉద్యోగికి తన సొంతధాన్యం ఒక రైస్‌మిల్లులో ఏరోజునైనా మరపట్టించే ప్రతివ్యక్తి షెడ్యూలులో నిర్దేశించిన శాతాను గుణంగా విక్రయించాలి.

విక్రయించవలసిన బియ్యం శాతాన్ని ప్రభుత్వం లేక కలెక్టరు అప్పుడప్పుడు మార్చ వచ్చు.

తన సొంతం కాని బియ్యం నిల్వలు తన స్వాధీనంలో వున్నప్పుడు వాటి యజమాని ఎవరైనదీ ఈసందర్భంగా ప్రభుత్వం అధికార మిచ్చే వ్యక్తికిలేక ఉద్యోగికి ప్రతి వ్యాపారస్తుడు ప్రతి మిల్లరు వివరాలు తెలియజేయాలి. అవసరమైతే ఋజువు చేయాలి.

బియ్యపు మిల్లులో తన ధాన్యాన్ని మర పట్టించిన ఏ మిల్లరూ, లేక ఏ వ్యాపారస్తుడూ లేక ఏ యితర వ్యక్తి, ఆ బియ్యపు మిల్లువద్ద ఆవిధంగా మరపట్టించిన బియ్యపు రాశినుండి యీ ఉత్తరువులోని 3 వ నిబంధనలో పేర్కొనబడిన మొత్తం పోగా మిగిలిన బియ్యాన్ని, కలెక్టరు ఆదేశాల మేరకు తప్ప, అమ్మడంగాని,తరలించడంగాని, మరొకవిధంగా వినియోగించడంగాని చేయరాదు.

ఒకటవ ఉప నిబంధనలో పేర్కొనబడిన విశేష విధులు మినహాగా, కలెక్టరు అనుమతి లేకుండా ఏవ్యక్తి బియ్యం మిల్లు ఆవరణనుండి అమ్మకం నిమిత్తం బియ్యాన్ని ఆవలకు చేర వేయరాదు.

కలెక్టరుగానిలేక ప్రభుత్వంగాని ఆంధ్రప్రదేశ్ గెజెట్ నమోదుచేయబడిన కారణాల మేరకు ఏ వ్యక్తికిగాని, లేక ఏతరగతి వ్యక్తులకు కాని ఉత్తరువులోని నిబంధనలలో ఏ ఒకటిగాని లేక అన్నిగాని వర్తించ నక్కరలేకుండా మినహా యింపు యివ్వవచ్చును.

ఆంధ్రప్రదేశ్ గెజెట్‌లో నమోదు చేయ బడిన కారణముల మేరకు ప్రభుత్వం లేక కలె క్టరు చే నిర్దిష్టముగా పేర్కొనబడిన ఏవ్యక్తి లేక వ్యక్తుల సముదాయము యొక్క అధీనం లోని బియ్యపు నిల్వలకు యీ ఉత్తరువులోని ఏ నిబంధన వర్తించదు.

జిల్లా	[illegible]	[illegible]
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా—	75 శాతం	25 శాతం
నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, నిజామాబాదు, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్.	50 శాతం	50 శాతం
హైదరాబాదు, ఆదిలాబాదు, నల్గొండ, ఖమ్మం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప.	25 శాతం	75 శాతం

[6 వ కాలం తరువాయి]

ఇందు నిమిత్తం సమగ్ర జాతీయ పథకం ద్వారా, ప్రాంతీయ పథకం ద్వారా శాశ్వత సహాయ చర్యలు చేపట్టవలసి వుంటుంది.

ఈ క్షామ ప్రాంతాల అభివృద్ధికై రూపొందించిన ఈ పథకాన్ని చతుర్థ ప్రణా ళికలో కేంద్రం చేర్చవలసిన ఆవశ్యకతను వివరించే నిమిత్తం సాధ్యమైనంత త్వరలో ప్లానింగ్ కమిషన్‌ను కలుసుకోవడానికి ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణ యించిన విషయం ఉల్లాసంతో ఉటంకించడం జరిగింది.

కాంగ్రెస్ కమ్యూనిస్టు సంఘర్షణలో 14 మంది అరెస్టు

నీలమ్మరిలో

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6:— నీలమ్మరిలో దేవాలయం ముందు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య జూలై 2 న జరిగిన సంఘర్షణ సంద ర్భంగా నల్గొండ జిల్లా పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు.

అరెస్టు చేయబడిన వారిలో ఇకరు కాంగ్రెస్ పార్టీకి, మిగిలినవారు కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు" అని మునగాల క్యాంపులో నుండి దర్యాప్తు జరపాలని ఆదేశించిన నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంటు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు జూలై 5 వ తేదీన సమర్పించిన నివేదిక తెలుపుతున్నది.

దొమ్మీ జరిగినట్లు పోలీసులు కేసు రిజిస్టరు చేశారు. 12 మందికి గాయాలు తగిలినట్లు పేర్కొనబడినది. రాళ్ళు, కర్రలు, తుపాకులు కొట్లాటలో వాడినట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్, జూలై 6 :— భారత పుష్టికర ఆహార వ్యవహారాల సంఘం ఇక్కడ నెలకొల్పబడుతున్నది. విజ్ఞాన శాస్త్రవేత్తలకు, విస్తరణ కార్యకర్తలకు, ప్రజలకు మధ్య ఈ సంఘం కూడలిగా వ్యవహరిస్తుంది.

(4వ కాలం తరువాయి)

ఉద్యోగాలు గురించి ఆర్థికగణాంకశాఖ పరిశీ లిస్తున్నదని, ఇంకా సర్వే పూర్తికాలేదని శ్రీ సర్వేశ్వరరావు, శ్రీ వంకా సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి తెలియజేశారు.

మాచ్‌ఖండ్‌వద్ద మిగులు యంత్రాలు

మాచ్‌ఖండ్ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత 1959, 1961, 1963 సంవత్స రాలలో కొన్ని యంత్రాలు మిగిలిపోయినవని వీటిని ఒరిస్సా, ఆంధ్రులనుండి పంపిణీచేయ డము జరిగిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 20 లక్షల రూపాయల విలువ గల యంత్రాలు రాష్ట్రానికి రాగా ఎగువ సీలేరు ప్రాజెక్టుకు వినియోగించడం జరిగిం దని అన్నారు.

శ్రీ జి. సి. కొండయ్య శ్రీ పి. ఓ. సత్యనారాయణ గారలు అడిగిన ప్రశ్నకు సమా ధానమిస్తూ 1963—64 లో విద్యుచ్ఛక్తి వినియోగంతో హైటెన్షన్ వినియోగదారులు వాడినదానివల్ల వచ్చిన ఆదాయం 31 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి వివరించారు.

వినియోగదారుల వర్గీకరణ అనుసరించి విద్యుచ్ఛక్తి రేట్లు నిర్ణయించడం మినహా ఎవరిపట్ల ప్రత్యేకాభిమానం లేదని స్పష్టం చేశారు.

కేంద్రఉద్యోగులతోసమానంగారాష్ట్రఉద్యో గుల కరువుభత్యాన్ని పెంచడానికి అవసరమయ్యే అదనపు ఖర్చును భరించుటకు సహాయం చేయవలసిందని రాష్ట్రప్రభుత్వం కోరి నప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించలేదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలియ జేశారు.

శ్రీ ధర్మభిక్షం ఆదితర సభ్యుల ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి ఈవిషయాన్ని వెల్లడించారు.

వృద్ధాప్యపు పింఛన్ల పథకం దుర్వినియోగం

శాసనసభలో విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాదు, జూలై 6:— వృద్ధాప్యపు పింఛనులు సరిగా అందడంలేదని శాసనసభలో నేడు మరొకసారి సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకొనిరాగా, ఇది చాల ప్రధాన సమస్య అయి నందున అరగంటదాటు చర్చకు అనుమతింప గలనని స్పీకర్ ప్రకటించారు.

సభ్యులు అడిగిన అనేక పార్లమెంటరీ ప్రశ్న లకు సమాన మిస్తూ, వృద్ధాప్యపు పింఛనుల నిమిత్తం కేటాయించిన కోటి రూపాయలు చాలనందున, కనీసం 15 కోట్ల రూపాయలయినా అవసరమని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి సదాలక్ష్మి తెలియ చేశారు. తాను ముఖ్యమంత్రికి ఈవిషయం స్పష్టం చేశానని కూడా మంత్రి అన్నారు.

వృద్ధాప్యపు పింఛనులు సకాలంలో అందడం లేదని, దరఖాస్తులు పెట్టుకున్నవారు పింఛనులు రాకముందే చనిపోయిన సందర్భాలు చాలకలవని సభ్యులు విమర్శించారు. శ్రీ బండారు నాగ భూషణరావు మాట్లాడుతూ వరంగల్‌లో చాలమంది అనర్హులకు వృద్ధాప్యపు పింఛనులు యివ్వడం జరిగిందని ఆరోపించారు. కొంత కాలం వృద్ధాప్యపు పింఛనులు యిచ్చినతరువాత యిప్పుడు నిలిపివేశారని శ్రీ విఠల్‌రెడ్డి విమ ర్శించారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం మాట్లాడుతూ కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదని ఫిర్యా దులు తనకు వచ్చినవని, సరిగా పంపిణీ చేయలేని పక్షంలో వృద్ధాప్యపు పెన్షన్ పథకాన్ని ఎత్తి వేయడం మంచిదని సూచించారు.

మంత్రి సభ్యుల ఆరోపణలకు సమాధాన మిస్తూ వృద్ధాప్యపు పింఛను పథకం దుర్విని యోగంపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందినవని, అలాంటి సందర్భాలలో ఆమోదించిన దరఖాస్తుల విషయంలో కూడా తిరిగి దర్యాప్తు జరప వలసిందని ఉత్తర్వులు జారీ అయినవని వివ రించారు.

తగినంత నిధుల కొరత ప్రధాన సమస్య అయినందున అన్ని దరఖాస్తులను ఆమో దించడం కష్టమని, అన్ని దరఖాస్తులను ఆమోదించవలసివస్తే ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఏమాత్రం చాలదని, ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం చెప్పానని శ్రీమతి సదా లక్ష్మి అన్నారు.

చెన్నారెడ్డి ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

కార్మిక సహకార సంస్థలకు ప్రాధాన్యం యివ్వకుండానే క్వారీలను వేలంపాట పెట్ట డానికి ప్రభుత్వం నిర్ణయించిందని మరొక ప్రశ్నకు సమాధానంగా శ్రీ చెన్నా రెడ్డి తెలియజేశారు.

పదవీకాలం పూర్తి అయి 69 మంది గెజిటెడ్ ఆఫీసర్ల పదవులను క్రిందటి సంవత్సరం, ఈఏడాది పొడిగించడం జరిగిందని శ్రీ స్వర్ణ వేమయ్య ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి తెలియజేశారు.

పదవీకాలాన్ని పొడిగించడం ఉపాధ్యాయుల రాలనుపట్టి ఆయా కేసులనుబట్టి వుండ గలదని అన్నారు. పదవీకాలం పరిమితి 55 నుండి 58 కి పెరిగినప్పటికీ, తరువాత ఉద్యోగకాలాన్ని పొడిగించే సమస్య ఉండగలదని అన్నారు. ఉపాధ్యాయుల పదవీవిరమణ కాలాన్ని పెంచారు, న్యాయమూర్తుల పదవీ విరమణకాలాన్ని 62 సంవత్సరాలకు పెంచడం జరిగిందని అన్నారు.

ఉరుదూభాషకు అవకాశం

సుల్తాన్ సలావుద్దీన్ ఒవాసీ ప్రశ్నకు సమాధానమిస్తూ, అధికార భాషాచట్టంలో తెలుగుతోపాటు ఉర్దూ, యితర భాషల వినియోగానికి అవకాశం కల్పించబడిందని ముఖ్యమంత్రి తెలియపరిచారు.

అధికార భాషాచట్టం అమలుజరిపే విష యమై ఎప్పుడు ప్రకటన రాగలదని శ్రీ టి. కె. ఆర్. శర్మ ప్రశ్నించారు. ఈ సమ స్యను న్యాయశాఖమంత్రి పరిశీలిస్తున్నారని సమాధానమిచ్చారు. తెలుగును అధికార భాష చేసే విషయమై పరిశీలనకై చట్టంతో పేర్కొన్న రీతిగా ఎప్పుడు కమిటీని నియ మిస్తారని శ్రీ వావిలాల ప్రశ్నించారు. వీలయి నంత త్వరలో కమిటీ నియామకం జరగగల దని న్యాయశాఖమంత్రి తనకు చెప్పా రని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఉర్దూభాషకు ద్వితీయస్థానం కల్పించి వున్న పక్షంలో మరాఠీ, కన్నడం, తదితరభాష లకు ద్వితీయ, తృతీయ స్థానాలు కల్పిస్తారా అని శ్రీ రామచంద్రరావు దేశపాండే ప్రశ్నించగా ప్రభుత్వం ఇతర భాషలకు అలాంటిస్థానం కల్పించలేదని ఎవరికి తోచిన విధంగా వారు ఇతర భాషలకు స్థానం కల్పించుకోవచ్చునని, ముఖ్యమంత్రి చమత్కరించారు. శ్రీ వందే మాతరం రామచంద్రరావు: శ్రీ ఒవాసీ తన ప్రశ్నలో ఉర్దూకు 'ద్వితీయభాష' అను పదంఅని వాడారు. దీని అర్థం ఏమిటి? ప్రశ్నకు సమాధానం గురించి ముఖ్యమంత్రిని సభ్యుని కూడా ఎందుకు ప్రశ్నించరాదు.

ముఖ్యమంత్రి:—ఆ సభ్యుని ప్రశ్నించండి.

మాచ్‌ఖండ్ డయ్యాగ్రములు గీసిన వ్యక్తి అరెస్టు

మాచ్‌ఖండ్ పవర్‌హౌస్ డయ్యాగ్రా ములు గీయడానికి ప్రయత్నించిన పెనుమల్ల సుబ్బారావు అను ఎలెక్ట్రికల్ సూపర్‌వైజ రును రక్షణనిబంధనలక్రింద ఏప్రిల్ 28న అరెస్టుచేసిన మాట నిజమేనని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య ప్రశ్నకు సమాధానంగా తెలియ చేశారు. శ్రీ సుబ్బారావు అనపర్తిలోని ఇండి యన్ లీఫ్ టొబాకో కంపెనీ ఉద్యోగి. ఒరిస్సా పోలీసులు సుబ్బారావును అరెస్టు చేశారని, ప్రస్తుతం ఈకేసు ఒరిస్సా పోలీసుల పరి శీలనలో వుందని వివరించారు.

తృతీయ ప్రణాళికాకాలంలో విద్యాధికుల

(మిగతా 2 వ కాలంలో)

సుకర్నో ఆటకట్టు

ఇండోనేసియా పార్లమెంటు ఆదేశాలకు దాసోహం

జకర్తా, జూలై 6.— ప్రెసిడెంట్ సుకర్నోను శాశ్వతాధ్యక్ష పదవినుంచి తొల గిస్తూ, ఇండోనేసియా ఉన్నత సంఘమైన పీపుల్స్ కాంగ్రెస్ నిన్న చేసిన నిర్ణయానికి ప్రెసిడెంట్‌గా సుకర్నో నేడు తలవంచాడు.

కాంగ్రెస్ నిర్ణయాన్ని తాను శిరసావ హిస్తున్నట్లు 64 ఏళ్ళ ప్రెసిడెంట్ సుకర్నో ప్రకటించిన పీపుల్స్ కాంగ్రెస్ భవనం వెలుపల సాయుధ శకటాలు సంచరించాయి.

"నన్ను రాజీనామా చేయమని కోరను" అని ఆయన కాంగ్రెసుకు చెప్పినట్లు జకర్తా రేడియో ప్రకటించింది.

పీపుల్స్‌కాంగ్రెస్ నిన్న సుకర్నోను శాశ్వతా ధ్యక్ష పదవినుంచి తొలగించడమేగాక, ఆయన రెండేళ్ళకన్న ఎక్కువగా అధికారంలో వుండ రాదని కూడా ఆయన ప్రస్తుత పదవీ కాలాని పరిమితం చేసింది.

పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం జరుగు తుండగా టాంకులు, సాయుధస్త్రీ నికదళాలు నగరం అంతటా 'కీలక స్థానాల'లో రక్షణగా వున్నాయి.

నూతన మంత్రివర్గం ఏర్పాటుకు జనరల్ సుహార్తోతో కలిసి పనిచేయగలనని కూడా ప్రెసిడెంట్ సుకర్నో నేడు ప్రకటించారు.

"కేవలం ప్రజల పొట్టలు నింపడానికి ఉద్దేశింపబడిన మంత్రివర్గం ఏర్పాటుకు నేను అంగీకరించను" అనికూడా ప్రెసిడెంట్ సుకర్నో, కాంగ్రెస్ సమావేశంలో చెప్పారు.

క్షామ నివారణ

(1 వ పేజీ తరువాయి)

నీటి కొరత పరిస్థితిని తట్టుకునేసరికి మరొక సమస్య తలెత్తుతున్నది. అందువల్ల ఈ సమస్యను ఈ ప్రాంతానికంతటికీ చెందిన సమస్యగా పరిగణించి ఒక సమగ్ర పథకం ప్రాతిపదికగా శాశ్వత సహాయ చర్యలను చేపట్టవలసి వున్నది.

ఈ ప్రాంతాలలో భూమి సారవంత మైనది. నీటివనరులు కల్పించి, శాస్త్రీయ పద్ధతులపై వ్యవసాయం చేసి అధికతర ఉత్పత్తి సాధించవచ్చు. వనరుల కొరతవల్ల, వున్న సహజ సంపదను వినియో గించుకుని రాష్ట్రాలు ఒక సమగ్ర పథకాన్ని అమలు పరచలేక పోయాయి. ఈ ప్రాంతా లలో వున్న అనుభవజ్ఞులైన వ్యవసాయదారుల ప్రతిభా సామర్థ్యాలను సమగ్రంగా వినియో గించుకున్నట్లయితే, ప్రభుత్వానికి ఒక భారం తీరడమేకాక అధికతర వ్యవసాయోత్పత్తికి మంచి అవకాశం కల్పించినట్లవుతుంది.

కాబట్టి ఈ ప్రాంతాల ప్రజల పునరా వాసానికి జాతీయ పథకమే ఏకైక శరణ్యం. సత్ఫలితాలను కలిగించే పథకాన్ని రూపొం దించడానికై వెన్వెంటనే భౌగోళిక, సహజ సంపదలను గురించి సర్వే చేయడం అవసరం. తద్వారా ఆయా ప్రాంతాలలో వున్న జల, ఖనిజ సంపదలను కనుగొనడం సాధ్యపడు తుంది. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. శీఘ్రగతిని ఈ సర్వే కార్యక్రమం పూర్తికావడానికి అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల సలహా సహాయాలను పొందాలి. సర్వే కార్యక్రమం పూర్తికాగానే జల, ఖనిజ వనరులను ఏవిధంగా వినియోగించు కోవాలన్న విషయమై పథకాలను రూపొందించే నిమిత్తం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కాలమాన పరిస్థితులకు తగి నట్లుగా ఆధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరింపవలసి వుంటుంది. ఇందు నిమిత్తం దిగ్గంతులైన నిపుణులతో కూడినవ్యవసాయిక పరిశీలక బృందాన్ని నెలకొల్పాలి. ఇదేవిధంగా పరిశ్రమాభి వృద్ధికై వివిధ పథకాలు రూపొందించే నిమిత్తం మరొక సాంకేతిక బృందాన్ని నియమించాలి.

అందరికీ సమానావకాశాలు కల్పించి, సోష లిస్టు సమాజ స్థాపన మన జాతీయ లక్ష్యమైతే లక్ష చదరపు మైళ్ల సువిశాల ప్రాంతంలో వున్న ఈ రెండున్నర కోట్లమంది ప్రజలకు సంతృప్తిని కలిగించాలి.

[మిగతా 3 వ కాలంలో]

ఘుటో్కు 69 రోజులు శెలవు

రావల్పిండి, జూలై 6— జూన్ 22 నుండి విదేశాంగ మంత్రి భుట్టోకు రెండు నెలల తొమ్మిది రోజులు శెలవును ప్రెసి డెంట్ అయూబ్ గ్రాంటుచేసినట్లు నిన్న వెలువడిన గెజెట్‌లో ప్రకటించబడింది. ఆరోగ్య కారణాలవల్ల, భుట్టోకు శెలవు మంజూరు చేయబడిందని ఆదిలో అయూబ్ ప్రకటించారు.

భుట్టో తిరిగి తన పదవి స్వీకరించ డేమోనన్న సంశయాన్ని, అభిజ్ఞవర్గాలు

హైదరాబాద్ - కరీంనగర్ బస్సు సర్వీస్

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6 :— హైదరా బాద్—కరీంనగర్ సిద్దిపేట మీదుగా నిర్వ హిస్తున్న బస్సు సర్వీసును గోదావరి ఖనివరకు ఆర్. టి. సి. ఏర్పాటు చేస్తున్నది.

ఖండించినాయి. ప్రస్తుతం విదేశ మంత్రిత్వ శాఖను ప్రెసిడెంట్ అయూబ్ నిర్వహిస్తు న్నారు.

భారత ప్రభుత్వము

4½% ఋణము 1971 (రీ ఇష్యూ) ఇష్యూధర రు. 100 కు రు. 99.25 (నామినల్) సరికిసరి 1971 జూలై 1వ తేదీనాడు తీర్చివేయబడును.

5½% ఋణము 1991 ఇష్యూధర రు. 100 కు రు. 99.00 (నామినల్) సరికిసరి 1991 జూలై 18 వ తేదీనాడు తీర్చివేయబడును.

పై ఋణములకు చందాలు ఒకేసారి తీసుకొనబడును. ఋణాల మొత్తం రు 260 కోట్లకు [సుమారు] పరిమితమై వుండును. చందాలు దిగువరూపములలో ఉండవచ్చును. [1] నగదు/చెక్కు లేదా [2] 1966 సం.పు 3½% బాండ్లు, 1966—68 సం.పు 3% ఫండింగ్‌లోన్ లేదా 1966—76 సం.పు 3% భోపాల్ ఋణము. ఇవి సరికిసరి మార్పిడికి అంగీకరింపబడును.

మార్పిడికి యివ్వబడిన సెక్యూరిటీల మీదవడ్డీ 17—7—66 కుంపువరకు అప్పటివరకు చెల్లింపబడును.

కొత్తఋణములకు వడ్డీ 18—7—66 నుంచి యివ్వబడును. 4½% ఋణము 1971 [రీఇష్యూ] విషయములో వడ్డీ 18—7—66 నుంచి 31—12—66 వరకు [కుమ్ములుని] 1—1—67 నాడు యివ్వబడును. తరువాతవడ్డీ ఆరునెలల కొకసారి జూలై 1 వ తేదీన, జనవరి 1 వ తేదీన చెల్లింపబడుచుండును. రెండు ఋణముల సెక్యూరిటీలమీద చెల్లింపవలసినవడ్డీ, 1961 ఇన్‌కంటాక్సు ఆక్టు క్రింద పన్నుకులోబడివుండును.

చందాల జాబితాలు 18—7—66 నాడు ప్రారంభమై 20—7—66 తేదీగాని, నోటీసు లేకుండ అంతకు ముందుగాగాని ముగింపబడును.

కొత్త ఋణములకు దరఖాస్తులు దిగువచోట్ల తీసుకొనబడును:

[ఎ] బెంగుళూరు, బొంబాయి [ఫోర్టు మరియు బైకుల్లా] కలకత్తా, కాన్పూరు, మద్రాసు, నాగపూర్, న్యూఢిల్లీలోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులు.

[బి] గవర్నమెంటు ట్రెజరీని నిర్వహిస్తున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడియరీ బ్యాంకుల బ్రాంచీలు, మరియు

[సి] ఇండియాలో ఇతరచోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలు

పూర్తివివరములు ఈ ఆఫీసులలో లేదా బ్రాంచీలలో దేనినుంచి అయినా పొందవచ్చును.

బిన్నీవారి బక్‌లిన్ ఫినిష్ కిటుకుపిల్ల

SARABHAI CHEM

బిన్నీనూలు బట్టలు ధరించేనప్పుడు నలిగిపోవు—ఉతికి ఆరబెట్టినప్పుడు ముడతలు పడవు—కొద్ది బట్టలతో ఎప్పుడూ అందంగా ఉండవచ్చు!

బిన్నీవారి, తీవ్ర పరిశోధనల ఫలితంగా అభివృద్ధి చేయబడిన అమోఘమైన క్రొత్త బక్‌లిన్ ఫినిష్ మీకు రోజ స్తమానం అందాన్ని అన్ని విధాలా పొదుపును కలుగజేస్తుంది. ఈ బక్‌లిన్ ఫినిష్ చేయబడిన డ్రిప్ డ్రై బట్టలను మీరు ఇంట్లోనే ఉతుక్కుని చాకలి ఖర్చులు తగ్గించుకోవచ్చు. రాత్రికి రాత్రే డ్రిప్ డ్రైగా ఆరతాయి. ఎ. కొంచెమో ఇస్త్రీ అవసరముంటుంది.



బుష్‌షర్టులు, సూట్లు, డ్రెస్‌లు, కమీజులు, పిల్లల బట్టలు అన్నీ ప్రతిదినము రోజంతా క్రొత్తవిగానే ఉంటాయి బిన్నీవారి బక్‌లిన్ ఫినిష్ కిటుకుపిల్ల.

బక్‌లిన్ ఫినిష్ ముద్రను గమనించండి—పొడు వుగా కూడిన అందానికది మారు వాస్తవికమైన డ్రిప్ డ్రైకి ఒక ఆంటీక్రీజు ఫినిష్ కూడా ఇదిమారే.

బక్‌లిన్ ఆంటీక్రీజు బట్టలు

ఫియస్టా డ్రెస్ పాప్లిన్ రియాన్స్ టస్సూర్ ఆర్ట్‌లిన్ పెడిగ్రీ, పెర్కెలిటీ; మరియు కాంపల్ గ్యాబర్డీన్ సూటింగులు.

బక్‌లిన్ డ్రిప్ డ్రై బట్టలు

సఫైర్ 5060 మరియు 5061 బుష్ షర్టింగులు, మార్ల బరో బుష్ షర్టింగులు, సూటింగులు, క్రామ్ వెల్ గ్యాబర్డీన్, ట్రౌసేదర్ మరియు రాయలిస్ట్ టస్సూరులు—డ్రిప్ డ్రైకి ఈ బట్టలను మించినవిలేవు.



బిన్నీవారి బక్‌లిన్ ఫినిష్ బట్టలకు వహించవలసిన శ్రద్ధ

ఇంట్లోనే ఉతకండి—చేతితో పిండకండి—ఉతికి వెంటనే...

మెలిపెట్టి పిండవద్దు డ్రిప్ డ్రైకి హ్యాంగర్పై మీద ఆరబెట్టండి

కొద్ది బట్టలతో అందంగా ఉండండి బిన్నీవారి [బక్‌లిన్] ఫినిష్ బట్టలను వాడండి

బిన్నీ —బట్టలకు పెట్టనది పేరు

"ఎన్నపొదుపు మొత్తాలలో పెట్టుబడి పెట్టండి"

కేంద్రమంత్రుల పర్యటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 5:— కేంద్ర మంత్రి శ్రీ రఘురామయ్య ఢిల్లీనుంచి విమానంలో జూలై 7 న వస్తారు. జూలై 9వ విజయవాడకు బయలుదేరుతారు. జూలై 10 వ హైదరాబాద్‌కు తిరిగివచ్చి ఆ రోజునే ఢిల్లీకి బయలుదేరుతారు.

కేంద్రమంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావు ఢిల్లీనుంచి జూలై 8వ వస్తారు. ఆరోజునే విజయవాడకు కారులో బయలుదేరుతారు.

రిజర్వాయర్ల క్రింద అదనపు సాగుబడి

అవకాశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ అవసరమని శ్రీ తిమ్మారెడ్డి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6:— రాష్ట్రంలోని రిజర్వాయర్ల సంఖ్య పెరిగింది, వాటిని పరిశీలించి అధికభాగాన్ని సేద్యంచేయుటకు తగు సూచనలివ్వటానికి ఒక కమిటీని నియమించాలని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డి నేటి ఉదయం ఇక్కడ సూచించారు.

ముఖ్యమంత్రికి రేపు తాను సూచనచేయగలనని శ్రీ తిమ్మారెడ్డి పత్రికా విలేఖరుల గోష్ఠిలో చెప్పారు. ఫిల్టర్ పాయింట్ నూతుల ప్రత్యేక కార్యక్రమం అమలుద్వారా కృష్ణా గుంటూరు జిల్లాల్లో పదిలక్షల ఎకరాలను సులభంగా సాగుచేయవచ్చునని మిగిలిన 10 లక్షలు రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో సాగుచేయవచ్చునని ఆయన తెలిపారు. ఈ ఖర్చుపై నిషేధం ఉండరాదన్నారు. ఈ రకం సాగుకుగల అవకాశాల పరిశీలనకై జులై 15 న ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటుచేయబడినదన్నారు.

ఆహార కార్పొరేషన్ ఏర్పడినమీదట శ్రీకాకుళంజిల్లా మిల్లర్లు, వర్తకులచే ఆహారధాన్యాల అమ్మకం నిషేధించబడింది. ఆ ప్రాంతంలో ఫిబ్రవరిలో ఆహారకొరత పరిస్థితి ఏర్పడగా, కార్పొరేషన్‌కు 25 శాతం పంపి, మిగిలినది విక్రయించడానికి అప్పటి కలెక్టర్ మిల్లర్లు,వర్తకులతో అంగీకరించారు.

అయితే యిప్పటి కలెక్టరు అలాగాక ఆహారధాన్యాలు విక్రయించేవారిపై ప్రాసిక్యూషన్ పెట్టినట్లు చెప్పబడింది. తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వెనుకటి ఒప్పందాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి అన్నట్లు శ్రీ తిమ్మారెడ్డి చెప్పారు.

వారికి కేటాయించని నీటిని వినియోగించుకున్నందుకు వేసిన పెనాల్టీలను రద్దుచేయాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.



మంగళవారంనాడు విజయవాడ లయన్స్‌క్లబ్ సమావేశంలో గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నరసింహారావు 'ఆంధ్రప్రభ' ప్రశంసా పత్రాన్ని న్యూస్ ఎడిటర్ శ్రీ పి. శ్రీరాములుకు అందజేస్తున్న దృశ్యం

లయన్సుక్లబ్ నూతన కార్యవర్గం పదవీస్వీకారోత్సవం

ఆంధ్రప్రభకు అంతర్జాతీయ ప్రశంసాపత్రం బహూకృతి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 5:— సమాజాన్ని నేడు భాషాసమస్యలు, ప్రాంతీయ సమస్యలు, కుల మత సమస్యలు, తదితరసమస్యలు అనేకం ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించడానికి లయన్సు క్లబ్ సభ్యులు శక్తికొలది కృషిచేయాలి అని గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వి. నరసింహారావు నేటి రాత్రి విజయవాడ లయన్స్‌క్లబ్ సమావేశంలో విజ్ఞప్తిచేశారు.

నేడు లయన్సుక్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణాలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సభకు శ్రీ పి. భోజారావు అధ్యక్షత వహించారు.

కార్యదర్శి శ్రీ ఆర్.హరి కృష్ణన్ నివేదికను సమర్పిస్తూ తమ క్లబ్ గతసంవత్సరం సాంఘిక సేవా కార్యకలాపాలలో సభ్యత్వం చేర్పించడంలో లయన్సు 304 జిల్లాలో అగ్రస్థానం సంపాదించినదని అన్నారు.

ప్రారంభంలో శ్రీ డి. ఎల్. పాంచాలి ప్రార్థన చేశారు. శ్రీ నంద్యాల హరనాథ్ ముఖ్య అతిథిని పరిచయం చేశారు.

ఈసందర్భంలో క్లబ్ సేవాకార్యక్రమాలలో కృషిచేసిన పలువురు సభ్యులకు అవార్డులు, బహుమతులు ఇచ్చారు.

ఆంధ్రప్రభకు ప్రశంసా పత్రం

'ఆంధ్రప్రభ' లయన్సుక్లబ్ వార్తలను, కార్యక్రమాలను ప్రచురించి 'లయనిజం' వ్యాప్తికి తోడ్పడినందుకు అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడు పంపిన ప్రశంసాపత్రాన్ని [illegible] జరిగిన సభలో స్వీకరించారు.

నూతన పాలకవర్గ సభ్యులు: శ్రీ పి. ఎన్. డి. పి. భుజంగరావు [అధ్యక్షుడు], శ్రీ జి. ఎస్. మణి, శ్రీ పి. నారాయణరావు, శ్రీ ఆర్. హరికృష్ణన్ [ఉపాధ్యక్షులు], శ్రీ జి. దుర్గారావు [కార్యదర్శి], శ్రీ ఎన్. హరినాథ్ [సహాయ కార్యదర్శి], శ్రీ ఎ. వెంకటసుబ్రమణ్యం టేమర్, శ్రీ ఉమాశంకర్ ప్రసాద్ [లయన్ ట్విస్టర్], శ్రీ [illegible] [కోశాధికారి], శ్రీయుతులు అక్కయ్య, యడ్లపూడి చిరంజీవిరావు, బి. గణపతి, గుర్నాథరావు [డైరెక్టర్లు] వీరిచేత శ్రీ కె. సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

[illegible] శ్రీ [illegible]రావు తన హయాంలో [illegible] కృతజ్ఞతలు తెలిపారు. ఆ స్థానాన్ని నూతన అధ్యక్షునికి అప్పగించారు. డాక్టర్ పి. నరసింహారావు తన ప్రసంగంలో క్లబ్బులో సభ్యులసంఖ్య కన్న సేవాదృష్టి కలిగిన వారిసంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్లబ్ కృషిని అభినందించారు.

శ్రీమతి వనమా జ్ఞానప్రసూన పుల్లారావు సంగీత కచేరీ జరిగింది.

ఈసందర్భంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి రక్తపుపోటు పరీక్షచేసే పరికరం, అవ్వదాన సమాజానికి రు. 100 లు బహూకరించారు.

సావనీర్ కమిటీ అధ్యక్షుడు శ్రీ జె. ఎన్. మణి, పబ్లిక్‌రిలేషన్స్ కమిటీ చైర్మన్ శ్రీ వై. చిరంజీవిరావు, మెంబర్‌షిప్ కమిటీ చైర్మన్ శ్రీ బి. గణపతి, అటెండెన్స్ కమిటీ చైర్మన్ శ్రీ వి. వెంకటరావు గార్లకు ఈ సందర్భంలో బహుమతులు ఇచ్చారు.



లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడు శ్రీ వాల్టర్ హెచ్. కాంప్‌బెల్ పంపిన 'ఆంధ్రప్రభ' ప్రశంసా పత్రం

రు. 112 లక్షల బకాయిలు

విద్యుచ్ఛక్తి బోర్డు వసూళ్ల పరిస్థితి: శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 6:— రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డుకు రు. 112 లక్షల మేరకు విద్యుచ్ఛక్తి వినియోగం బకాయిలు వసూలు కావలసివుందని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో తెలిపారు.

ఈ మొత్తంలో దాదాపు రు. 12లక్షలు [illegible] నిక్కుకున్నదని, నిజాం నవాబు రూ. 6 లక్షలవరకు బకాయిలు చెల్లించాలని, సిర్పూర్ పేపర్‌మిల్లులు, మంచిర్యాల ఎ.పి. సిమెంట్స్, సింగరేణిగనులు, హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు లక్ష, అంతకు పైగా మొత్తాలను ఒక్కొక్కరు చెల్లించవలసివుందని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి విద్యుచ్ఛక్తి సరఫరా నిలిపివేయబడిందని, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలుకూడా బకాయిలు చెల్లించవలసివుందని ఆయన తెలిపారు.

పెద్ద కంపెనీలు, నిజాంవంటి వారి విషయంలో విద్యుచ్ఛక్తి సరఫరా ఆపివేసి, ఏ కొద్ది రూపాయిలో చెల్లించని చిన్న రైతులవిషయంలో ఫ్యూజు ఎందుకు తీసివేస్తున్నారని పలువురు సభ్యులు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి వివరిస్తూ నిజాం కొన్ని వసతులు కోరుతున్నారని, ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నవని, నిజాం బకాయిలు రాబట్టవలసిందేనని న్యాయసలహాదారుకూడా చెప్పారని అన్నారు.

నిజాంకు యిచ్చే భరణం నుండి ఈ మొత్తం రాబట్టవచ్చుగదా అని సభ్యులు సూచించగా, నిజాం ప్రభుత్వానికి ఎంత చెల్లించాలో, ప్రభుత్వం ఆయనకెంత చెల్లించాలో, తెలుసుకోడానికి పబ్లిక్ వర్క్స్ శాఖ కార్యదర్శితో ఒక సంఘం ఏర్పాటు చేయబడిందని ముఖ్యమంత్రి చెప్పారు.

శ్రీ పావిలాల గోపాలకృష్ణయ్య: కృష్ణా సిమెంటు ఫ్యాక్టరీ రు. 8 లక్షలు చెల్లించవలసివుంది. కాని ఆ కంపెనీకి చెందినవారు, విద్యుచ్ఛక్తి బోర్డువారు ఒకరోజు రాత్రి కూర్చొని, మర్నాటి ఉదయం బకాయిలుచెల్లించినట్లు కొట్టివేశారు. మరి ఆ రాత్రి ఏంజరిగిందో తెలీదు.

ముఖ్యమంత్రి: నేను తెలుసుకుంటాను. దాన్ని కొట్టివేసే వీలులేదు. అన్ని పెద్ద కంపెనీల బకాయిలు త్వరగావసూలు చేయవలసిందని విద్యుచ్ఛక్తి బోర్డుకు ఆదేశిస్తాను.

రైల్వే అధికారుల నిర్లక్ష్యంవల్ల 12 వేల బస్తాల గోధుమల నష్టం

శ్రీనగర్, జూలై 6:— రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కాశ్మీర్‌కు కేటాయించిన గోధుమలలో 12 వేల బస్తాలు పనికిరాకుండా పోయినవని కాశ్మీర్ ఆహారమంత్రి ప్రకటించారు. రైల్వేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించివుంటే గోధుమలు చెడిపోకుండాఉండేవని ఆయన అన్నారు.

తొలి కాన్పులోనే తొమ్మిదిమంది పిల్లలు

ఢాకా, జులై 6:— తూర్పు పాకిస్తాన్‌లో ఒక గ్రామానికి చెందిన ఒక యువతి ఇటీవల తొలికాన్పులోనే 9 మంది పిల్లలను ప్రసవించినట్లు నిన్న ఇక్కడి వార్తా పత్రికలు ప్రకటించాయి.

ఇక్కడికి ఈశాన్యంగా సిల్హెట్ జిల్లాలో గల ఎంజరాయ్ గ్రామంలోని యువతికి ఒకే కాన్పులో ఈ తొమ్మిదిమంది పిల్లలు పుట్టారని పిల్లలు తల్లి కూడా క్షేమంగా వున్నారని ఆ పత్రికలు తెలిపినవి.

ఈ యువతికి సంవత్సరం క్రితమే వివాహం అయిందట. ఈ భార్యా, భర్త లిద్దరి వయస్సు పాతికేళ్ళ లోపేనట. పెళ్ళయిన సంవత్సరానికే తొలికాన్పులోనే వారు తొమ్మిది మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు!

ఫూల్‌చంద్‌గాంధి మృతికి శాసనసభ సంతాపం

[ఆంధ్రప్రభ విలేఖరి]

హైదరాబాదు, జులై 6:— హైదరాబాదు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీ ఫూల్‌చంద్ గాంధి మృతిపట్ల శాసనసభ నేడు సంతాపాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి స్వయంగా తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో శ్రీ ఫూల్‌చంద్ గాంధి పాల్గొన్నారని, గ్రామ ప్రాంతాలలో వైద్య కేంద్రాలను కల్పించారని ప్రశంసించారు.

శ్రీయుతులు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కె. ఎల్. నరసింహారావు, రామచంద్రరావు దేశపాండే, ఎస్. రామగోపాలరెడ్డి, కొండా లక్ష్మణ్, టి. హయగ్రీవాచారి, శ్రీమతి శాంతాబాయి ప్రసంగించారు.

తరువాత సభ్యులు అందుకు ఒక నిమిషం మౌనాన్ని పాటించారు.

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

రద్దునోటీసుపై రెండవరోజుచర్చ

విజయవాడ, జూలై 5:— విజయవాడ పురపాలకసంఘాన్ని ఎందుకు రద్దుచేయరాదో సంజాయిషీకోరుతూ రాష్ట్రప్రభుత్వం గత నెల 8 వ తేదీన జారీచేసిన నోటీసుపై నేడు కూడా మునిసిపల్‌కౌన్సిల్ చర్చను కొనసాగించింది.

నేటిచర్చలలో శాసనమండలిసభ్యుడు శ్రీ తాడేపల్లి స్వాత్మారామారావు, ఉప్పలపాటి సత్యనారాయణరాజు, కొత్తూరి శ్రీరామమూర్తి, బస్వి అప్పలస్వామి, పసుపులేటి సూర్యప్రకాశరావు ప్రభృతులు పాల్గొన్నారు. చైర్మన్ జనాబ్ ఎస్.ఎం.ఎ. ఖుద్దూస్ అధ్యక్షత వహించారు.

శ్రీ అప్పలస్వామి ప్రసంగిస్తూ మైనారిటీ వర్గానికి చెందిన ఒక ముస్లిం చైర్మన్‌గా వుండగా ప్రభుత్వం ఇలాంటి రద్దునోటీసును జారీచేయడం శోచనీయమనిఅన్నారు. కాంగ్రెస్ కౌన్సిల్ ఇక్కడ అధికారంలోవుంది. రాష్ట్రంలోకూడా కాంగ్రెసుప్రభుత్వం వుంది. రాష్ట్ర కాంగ్రెసుసంస్థద్వారా సంజాయిషీ అడగకుండా ఇటువంటి అవకతవక ఆరోపణలతో మునిసిపల్ కౌన్సిల్‌ను రద్దుచేయబూనడంపట్ల ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఈ పట్టణంలో దెబ్బతింటుందని ఆయన అన్నారు.

అహమ్మదాబాద్‌లో విద్యార్థుల ప్రదర్శనలు

రాళ్లురువ్వగా పదిమందికిగాయాలు

అహమ్మదాబాద్, జూలై 5:— అహమ్మదాబాద్‌లో కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు, కళాశాలలు ట్యూషన్, టెరమ్ ఫీజులు హెచ్చించినందుకు నిరసన సూచకంగా విద్యార్థులు నేడు ప్రదర్శన జరిపారు. నగరంలో పదిహేనుచోట్ల రాళ్ళు విసరగా దాదాపు పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయునకు గాయాలు తగిలాయి. గాయపడినవారిలో ఇరువురు పోలీసులు కలరు.

దివిసీమకు బృహత్ ప్రణాళిక

వెంటనే అమలుచేయవలెనని ముఖ్యమంత్రికి శ్రీ ఎం. వి. కృష్ణారావు విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 6:— కృష్ణా జిల్లా దివిసీమకు బృహత్ప్రణాళికను అమలుచేసే నిమిత్తం వెంటనే సహకార సేద్యసంఘ సంస్థాపనకు వలసిన చర్యలను గైకొనవలసిందిగా కృష్ణాజిల్లాపరిషత్‌ఉపాధ్యక్షుడు, మండలి సహకారసంఘసమాఖ్య అధ్యక్షుడునైన శ్రీ మండలి వెంకట కృష్ణారావు నిన్న ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డికి, సహకారమంత్రి శ్రీ తోటరామస్వామికి సమర్పించిన నివేదికలో వ్రాశారు.

దివిసీమలో దాదాపు 30 వేల ఎకరాల బంజరుభూమి ఉన్నదని, 400 సహకారసేద్య సంఘాలద్వారా దీనిని సాగులోనికి తీసుకురావచ్చునని, యిందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడవలెననీ,ఈ భూమిఅంతా సాగులోనికి వస్తే సుమారు 30వేల టన్నుల ధాన్యం పండే వస్తుందని, 11 వేల పేదకుటుంబాలకు జీవనోపాధి లభించగలదని శ్రీ వెంకటకృష్ణారావు తన నివేదికలో ఉద్ఘాటించారు.

శ్రీ కృష్ణారావు కేంద్ర సమాజాభివృద్ధి సహకార ఉపమంత్రి శ్రీ ఎస్. డి. మిశ్రాను కూడా కలుసుకొని యీ ప్రణాళికపై చర్చలు జరిపారు.

కొఠారి కమిషన్ సిఫార్సులపై శ్రీ కె. వి నారాయణరెడ్డిహర్షం

హైదరాబాద్, జూలై 4:— అధ్యాపకుల వేతనాలు పెంచాలని కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులపట్ల శాసనసభ్యుడు శ్రీ కె. వి. నారాయణరెడ్డి నిన్న హర్షం తెలిపారు.

ఆయన ఒక పత్రికా ప్రకటన చేస్తూ దేశ సంస్కృతికి, జీవనాన్ని పెంపొందింపచేయగల భాషా విధానాన్ని ఈ సంఘం రూపొందించలేకపోయిందని విచారం తెలిపారు.

ఇండియాకు 230 లక్షల డాలర్ల ఋణ సహాయం

వాషింగ్టన్, జూలై 5:— ఇండియాకు 230 లక్షల డాలర్ల ఋణాన్ని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఆమోదించింది.

బియాస్ నదీపథకంలు విద్యుచ్ఛక్తి కేంద్రాన్ని అభివృద్ధిపరచడానికి పంజాబ్, రాజస్థాన్‌లో నీటిపారుదల సౌకర్యాలను విస్తృతం చేయడానికి ఈ ఋణసహాయం అందజేయబడుతున్నది.

సింధునది విషయంలో 1960 లో ఇండియా — పాకిస్తాన్‌ల మధ్య ఒడంబడిక జరిగినప్పుడు బియాస్ ప్రాజెక్టుకుగాను ఇండియాకు విదేశ మారక ద్రవ్యాన్ని సమకూర్చిపెట్టడానికి ప్రపంచ బ్యాంకు, అమెరికా ప్రభుత్వం అంగీకరించడం జరిగింది.

ఇప్పుడు అందజేస్తున్న ఈ 230 లక్షల డాలర్ల ఋణం 50సంవత్సరాలలోతీర్చుకోవాలి.

మద్రాసు బార్ కౌన్సిలు ఎన్నికలు

జులై 8వ తేదీన [illegible] న్యాయమూర్తి ఉత్తరువు

మద్రాసు, జూలై 6:— మద్రాసు బార్ కౌన్సిల్ [illegible] న్యాయమూర్తి శ్రీ కె. వీరస్వామి [illegible] చెప్పారు:

"1961 [illegible] ప్రభుత్వం [illegible] జూలై 8 వ తేదీన మద్రాస్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుపనక్కరలేదు."

త్రిచూర్, జూలై 6:— కేరళ మధ్య ప్రాంతంలో యూనివర్సిటీని నెలకొల్పాలని త్రిచూర్ మునిసిపాలిటీ తీర్మానించింది.

ఉద్దండం కాళిదాసు

నీవు ఇల్లువిడిచి సుమారు మూడు నెలలు నుండి ఎందుకు వెళ్ళినది ఎవరికీ తెలియదు. నీగురించి మీఅమ్మ, నాన్న బెంగపెట్టుకున్నారు. వయస్సు 16 సం.లు కుర్రవానికి ఎడమ చెవి దిమ్మకి పుట్టుమచ్చ. ఎడమ మోకాలిమడత యందు పుట్టుమచ్చ. ఎత్తుసుమారు 5 అడుగులు. చామనచాయరంగు.

పై గురుతులుగల పిల్లవాడు కనపడిన ఈ దిగువ అడ్రసువారికి అందజేసినవారికి రు 100 బహుమానము దారిఖర్చులు ఇవ్వబడును.

ఉద్దండం మాకరాజుగారు,
పులిగెడ్డవారివీధి, కొత్తపేట, విజయనగరము.

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ

నోటిఫికేషన్

No. 1525/Acad-1/66-3 dated 1-7-66

ఇందుమూలముగ తెలియపరచునది ఏమనగా ఈ యూనివర్శిటీ తాలూకు ఆ యా కాలేజీల ప్రిన్సిపాల్సు నుండి బి. ఎస్‌సి., [అగ్రి], బి. వి. ఎస్‌సి., బి. ఎస్‌సి., [హోం సైన్సు] బి. ఇడి., [హోం సైన్సు], ఎం. ఎస్. సి. [అగ్రి] [ప్రీవియస్] కోర్సులకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు పొందుటకు కడపటి తేదీ, దరఖాస్తులను సక్రమముగా పూర్తిచేసి ప్రిన్సిపాల్ ఆఫీసులకు పంపుటకు కడపటితేదీ 16.7.66 ఈ తేదీ తరువాత చేరు దరఖాస్తులు పరిశీలింపబడవు.

క్యాంపు ఆఫీసు "దిల్ ఖుష్" సోమాజిగూడా హైదరాబాద్—4

ఎం. శ్రీరాములు, రిజిస్ట్రారు

ట్రేడ్ మార్కు హెచ్చరిక నోటీసు

BMF

ఇందుకు సంబంధించిన వారికెల్లరకును ఇందుమూలమున తెలియజేయునదేమనగా, పై నచూపబడిన ట్రేడ్‌మార్కు (ట్రేడ్ అండ్ మెర్కండైజ్ మార్కు) ఆక్టు, 1958క్రింద, నం. 214505 క్రింద, 7వ తరగతిలో చేర్చబడియున్న సెంట్రిఫ్యూగల్ పంపులు, ఎలక్ట్రిక్‌మోటార్లు [illegible] మరియు మోటారులేని సెంట్రిఫ్యూగల్ పంపుల విషయములో, [illegible] ఈ మార్కు [illegible] రిజిస్టరు చేయబడియున్నది:—

బాలసుబ్రహ్మణ్య ఫౌండ్రీ,
పటేల్ రోడ్డు, కోయంబత్తూరు
ఫోన్: 4313 తంతి: RUNWELL

ఈ రిజిస్ట్రేషను ఎటువంటి షరతులు, పరిమితులు, నిబంధనలు లేనిదై సర్వహక్కులతో కూడినది.

[illegible] ట్రేడ్ మార్కును గాని పైన వివరించిన [illegible] ఇండియన్ యూనియన్‌లో ఎక్కడనైనా ఇతరులు ఉపయోగించుటకు (ట్రేడ్ అండ్ మెర్కండైజ్ మార్కు) ఆక్టు, 1958 యొక్క 29వ సెక్షను యొక్క అర్థము క్రింద సదరు రిజిస్టర్డు ట్రేడ్ మార్కును ఉపయోగించుకొనుటకు మా క్లయింట్లకు చట్టరీత్యా గల ఏకైక హక్కును అతిక్రమించడమగును. కాగా, అందుకు చట్టముయొక్క ఇందుకు సంబంధించిన ప్రావిజన్ల క్రింద సివిలుగాను, క్రిమినల్‌గాను తగు చర్య తీసికొనబడును.

కామత్ అండ్ కామత్:
ట్రేడ్‌మార్క్ అండ్ పేటెంట్ అటార్నీస్,
బొంబే మ్యూచువల్ ఎనెక్స్,
323, లింగిచెట్టివీధి, మద్రాసు—1.





కిర్లోస్కర్ బేరింగుల వల్ల, సహజమే

మెకానిక్‌గా మీ వృత్తి పనితనం మీద ఆధారితమైయున్నది. కిర్లోస్కర్ బేరింగుల వల్ల అది మీకు సులభంగా సిద్ధించును. ఎందుకనగా వాటి ప్రత్యేక లోహములు, సరియైన నిర్మాణం వల్ల అవి పరిపూర్ణంగా అమరి చాలా మంచి ఓవర్ హాల్సును సమకూర్చును. సంతృప్తి చెందిన ఖాతాదారులు మీ వృత్తిని వ్యాపింపజేయుదురు, మరి మీ వ్యాపారం పెచ్చు పెరుగును.

కిర్లోస్కర్ ఆయిల్ ఎంజిన్స్ లిమిటెడ్,
పూనా-3, భారతదేశం.

ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్:
మెసర్స్: భారత్ ఆటో మొబైల్స్, రాజగోపాలాచారి వీధి, విజయవాడ—2.
మెసర్స్: షా ఆటో ఇంజనీరింగ్ [illegible] హైదరాబాద్

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

విజయవాడ తాలూకా పెదపులిపాక గ్రామము: గద్దె చిన్న పుష్పయ్య తాలూకు నాలి గేదెపడ్డ తొలువారు 9 పాదములు చూడి. తోక చివర తెలుపు. కొమ్ములు ముందు వంచబడి. 5—7—66 సం. రం. తేదీ రాత్రి దొంగతనముగా తోలుకుని వెళ్ళినారు. —ఎవ్వరికైనా తెలిస్తే తెలుపగోరెదను.

ప్రకటనలు

తాడేపల్లిగూడెంలో గవర్నమెంటు వారిచే ప్రారంభింపబడు పి. యు. సి [4 సెక్షన్లు] మరియు బి. ఎ. [ఆర్ట్సు] క్లాసులలో చేరు విద్యార్థులు ప్రస్తుతం పెంటపాడులోవున్న పాలిటెక్నిక్ హైస్కూలు హెడ్మాస్టరుగారికి అప్లికేషనులు పెట్టుకొనుటకు గవర్నమెంటువారినుంచి ఆర్డర్లు వచ్చినట్లు తాడేపల్లిగూడెం కాలేజీ కమిటీవారు తెలియజేసిరి. కనుక విద్యార్థులు ప్రవేశమునకు సదరు హెడ్మాస్టరుగారివద్ద ఫారములు తీసుకొని పూర్తిచేసి యివ్వవలెను.

కాలేజీ కమిటీ,
తాడేపల్లిగూడెం.

అమృత్ కౌర్ ఇండస్ట్రియల్ స్కూల్ ఫర్ ఉమెన్ తాడేపల్లిగూడెం

వారోత్సవములు 9—7—1966 [illegible] ప్రభాత్‌టాకీస్‌లో ప్రదర్శింపబడుటకున్న [illegible] తెలుపుటకు విచారించుచున్నాము. తిరిగి ఎప్పుడు ప్రదర్శించేది పత్రికాముఖంగా తెలుపబడును. ఆశాభంగమునకు ఎల్లరు మన్నించ ప్రార్థన.

5—7—'66 ఆర్. అమృతాదేవి.

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ ట్రయినింగ్ స్కూల్

[illegible], పశ్చిమగోదావరి జిల్లా.

[1] స్పిన్నింగ్, వీవింగ్ [illegible] అగ్రికల్చర్ [బాలురకు] [2] కటింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, నీడిల్‌వర్కు అండ్ డ్రెస్ మేకింగ్ [బాలికలకు]

అర్హతలు 8 వ తరగతి, ట్రయినింగ్ 2 సంవత్సరములు. [illegible] రూ. 1—00 [illegible] 15—7—66 లోగా పంపవలయును.

బి. జయవాణి, కరస్పాండెంటు.

అగ్జిలరీ నర్సస్ అండ్ మిడ్‌వైఫ్స్ ట్రయినింగు

ది గోస్లేరీ మహిళా సేవాసదన్ జిన్నూరు, నర్సాపురంతాలూకా ప. గో. జిల్లా.

పై సంస్థచే ఈ దిగువ స్థలములలో అగ్జిలరీ నర్సస్ అండ్ మిడ్‌వైఫ్స్ కోర్సులకు శిక్షణ ఈయబడుచున్నది.

1. శ్రీమతి ఇందిరాగాంధి అగ్జిలరీ నర్సస్ అండ్ మిడ్‌వైఫ్స్ ట్రయినింగు ఇన్‌స్టిట్యూట్—పాలకొల్లు, నర్సాపురంతాలూకా ప. గో. జిల్లా.
2. "ది గోస్లేరీ మహిళా అగ్జిలరీ నర్సస్ అండ్ మిడ్‌వైఫ్స్ శిక్షణ కేంద్రము, జిన్నూరు. నర్సాపురంతాలూకా. ప. గో. జిల్లా.

పై కోర్సులలో శిక్షణ పొందుటకు అభ్యర్థులనుండి, దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు తపాలవలన జూలై 20 వ తేదీలోగా పంపింపవలయును. అప్పై దరఖాస్తులు అంగీకరింపబడవు.

విద్యార్హతలు: చేరుకాలము నాటికి 7 వ తరగతి ప్యాసగు యుండవలెను.

వ. 1—6—1966 సం. నాటికి 17 సం. ల వయస్సునుండి 30 సం. లు వయస్సు కలిగియుండవలెను.

ట్రయినింగు కాలపరిమితి:
అగ్జిలరీనర్సస్ (ట్రయినింగ్) — 18 నెలలు
మిడ్‌వైఫ్స్ (ట్రయినింగ్) — 9 నెలలు.

పై కోర్సులలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులు, గవర్నమెంటు హాస్పటల్సు లోను, అన్ని డిపార్టుమెంటులలోను, ఉద్యోగము చేయుటకు అర్హులు. అనాథబాలికలకు ఉన్నత విద్యకలవారికి ప్రాధాన్యత యివ్వబడును. హాస్టలువసతి కలదు.

సూచిక: ప్రస్తుత రోజులలో ఆర్థిక దుస్థితితోను, నిరుద్యోగ సమస్యలతోను బాధపడుచున్న కుటుంబాల నుద్దేశించి వారి నిరుద్యోగమునకై ఈ సంస్థలు నెలకొల్పి వారిదుస్థితిని నివారించి, వారి జీవితాలను మెరుగుపరుచుటకై పనిచేయుచున్నవి. అన్ని కులములవారికి ప్రవేశ మివ్వబడును. నిర్ణీత దరఖాస్తు ఫారములకు, ప్రాస్పెక్టస్‌కు 1 రూపాయి కరస్పాండెంటువారికి ఈ దిగువ అడ్రసుకు పంపించవలయును. పై సంస్థలలో ట్యూటర్‌గా పనిచేయుటకు హయ్యర్ గ్రేడ్ నర్సునుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

కరస్పాండెంటు,
ది గోస్లేరీ మహిళా సేవాసదన్—జిన్నూరు[పి.ఓ]
నర్సాపురం తాలూకా, ప. గో. జిల్లా.

అమ్మకము

జావా మోటారు సైకిలు 2.5 హా. పి. మంచి కండిషనులో వున్నది. 9000 మైళ్ళుమాత్రమే తిరిగినది. కె. వి. ఆర్. భాస్కరరావు, లక్ష్మీవారపేట, ఏలూరు.

EDUCATIONAL

మెట్రిక్. ఎస్. ఎస్. ఎల్. సి., పి.యు.సి గ్రాడ్యుయేట్సు, తప్పినవార కూడా బి. కాం. బి.కాం.,యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. పోస్టల్‌ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపాలి.

కాస్మోపాలిటన్ కాలేజి, హైదరాబాద్-27

కావలెను

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, [illegible], వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసలు పంపుడు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

WANTED

పి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయితీ, ప్రైవేట్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మ్యాన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు.230వరకు జీతము సంపాదించుటకు [illegible] నిమిత్తము (ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు) పియు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టల్సు వసతులు కలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు

K. NAGABHUSHANAM (B.E.)
Principal S.C. Engineering College,
BELLARY.
[illegible]ered by the Government.

నోటిఫికేషన్

విజయవాడ మునిసిపాలిటీ

ఇందుమూలమున తెలియపరచునది ఏమనగా, విజయవాడ మునిసిపాలిటీ వాటర్ సప్లయికి సంబంధించి మునిసిపల్ కౌన్సిలుచే ఆమోదింపబడిన డ్రాఫ్టు బైలాస్ నేటినుంచి 3 వారములవరకు ప్రజలు చూచుకొనుటకు లభించును. వాటిని ఆఫీసు వేళలలో చూచుకొనవచ్చును. పై తేదీలోపల సదరు డ్రాఫ్టు బైలాస్ గురించి ఎవరినుంచియైనా ఏవైనా ఆక్షేపణలుగాని సలహాలుగాని చేరినచో అవి పరిశీలింపబడును. ఆక్షేపణలు, సలహాలు విజయవాడ మునిసిపాలిటీ శక్రటరీ అడ్రెసుకు పంపవలెను.

(సం) బి. రవీంద్రనాధ్,
శక్రటరీ.

టెండరు నోటీసు

నాగాయలంక గ్రామ పంచాయితీ

కృష్ణా జిల్లా, దివితాలూకా, నాగాయలంక గ్రామ పంచాయితీ యేరియాలోని యీ దిగువ సుదహరించిన పనులు చేయుటకుగాను యీ క్రిందిసంతకముచేసినవారిచే కంట్రాక్టర్ల నుండి ది 15—7—66 తేదీ సాయంకాలము 4 గంటలవరకు సీలువేసిన టెండర్లు తీసికొనబడి అదేరోజు గం. 4—30 లకు టెండరుదార్ల సమక్షమునగాని వారియొజంట్ల సమక్షమునగాని తెరువబడును. టెండర్లతో పాటు టెండరు డిపాజిటు కూడా చెల్లించవలెను. డిపాజిటు లేని టెండర్లు నిరాకరించబడును. టెండర్ల షరతులు, యితరవిషయములు ఆఫీసు పనివేయువేళలలో తెలిసికొనవచ్చును.

1. మార్కెటు స్థలము లెవెలు చేయుట. ఎస్టిమేటువిలువ రు. 5000 —లు చెల్లించవలసిన డిపాజిటు రు. 250 —
2. పెంటుకుండి రేమాలపాలెం [illegible]వరకు మెటలురోడ్డు రిపేరుచేయుట. ఎస్టిమేటువిలువ రు. 5000 —లు చెల్లించవలసిన డిపాజిటు రు. 250 —
3. పాత బాజారునుండి గుండిరంగారావ్ వరకు మెటలురోడ్డు రిపేర్లు చేయుట. ఎస్టిమేటువిలువ రు. 5000 —లు చెల్లించవలసిన డిపాజిటు రు. 250 —
4. అంటసేయులు పేటలో రోడ్డుకు మట్టి యిసుకతోలుట. ఎస్టిమేటువిలువ రు. 2000 — చెల్లించవలసిన డిపాజిటు రు. 100 —
5. కూరగాట వారిరోడ్డు వేయుట. ఎస్టిమేటువిలువ రు. 350 — చెల్లించవలసిన డిపాజిటు రు. 20 —

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

హెడన్సా

మూల వ్యాధులకు.
ప్రతి చోట దొరుకును

తలనొప్పా?
సారిడన్
'రోష్'
తప్పకుండా స్వస్థత చేకూరుస్తుంది



ఒకే సారిడన్ బిళ్ల చాలును

'రోష్' తయారు
ఏకైక డిస్ట్రిబ్యూటర్లు:
వాల్టాస్ లిమిటెడ్
JWT-VT.3344

రేడియో

శుక్రవారం, జూలై 8
శక 1888—ఆషాఢ 16

హైదరాబాద్—ఎ 405.4 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—15 గాంధీ మార్గము, 7—45 సంగీత శిక్షణ. మధ్యాహ్నము: 11—45 మాధ్యమిక పాఠశాలలకు. 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రూపకం, 7—45 కర్నాటక సంగీతము, 9—30 సాహిత్యందిని, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42 మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 8—30 పేరి సుబ్బారావు: వయొలిన్. మధ్యాహ్నం: 11—45 హైదరాబాద్ ఎ వలె, 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వాద్యసంగీతం. సాయంత్రము: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—00 మైసూర్ వాసుదేవాచార్యకృతులు, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 గాంధీమార్గము, 7—40 వై. సుబ్రహ్మణ్యము: వేణువు, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నము: 11—45 మాధ్యమిక పాఠశాలలకు, 12—05 రాష్ట్రగానం, 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 స్థానిక ప్రకటనలు. 5—35 లలితసంగీతం, పద్యపఠనం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రూపకం, 7—45 వోలేటి వెంకటేశ్వర్లు, 9—30 సాహిత్య నందిని, 10—00 వై. సుబ్రహ్మణ్యం: వేణువు, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 ఎస్. పద్మ, 7—00 వాద్యసంగీతం, 8—15 చెంబై వైద్యనాథ భాగవతార్, 9—45 ద్వారం మంగతాయారు: వయొలిన్. మధ్యాహ్నం: 12—30 ఎస్. పద్మ, సాయంత్రము: 5—30 అండాళ్ నరసింహన్, 6—20 చిత్రగానం, 8—30 అండాళ్ నరసింహన్, 9—15 ఎ. కె. సి. నటరాజన్: క్లారినెట్. 10—30 చిత్రగానం, 11—00 హిందుస్థానీ సంగీతం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 బి. కృష్ణస్వామి: నాదస్వరం, మధ్యాహ్నం: 1—50 తె. వా., సాయంత్రము: 7—00 తె. వా., 7—15 గీతమాలిక, 7—30 జయభేరి: రూపకం [తెలుగు], 10—35 ప్రసార సమాప్తి.

పంచాయతీరాజ్ ఉద్యోగులచే 'రిట్'

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6:— మార్చి 15వ తేదీతో జి. ఓ. నెం 303 క్రింద జారీ చేయబడిన ఆంధ్రప్రదేశ్ సమితులు, జిల్లా పరిషత్తుల మినిస్టీరియల్ సర్వీసు నిబంధనలు హైకోర్టునుండి 'తాత్కాలికస్టే' ఉత్తర్వును పొందిన ఎనమండుగురు పిటీషన్ దారుల విషయంతో తప్ప మిగిలినవారందరికి అమలు జరుపబడతాయి.

ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఈ నిబంధనల క్రింద ఇతర ప్రభుత్వ శాఖలకు చెంది, ప్రస్తుతం పంచాయతీ సమితులలోను, జిల్లా పరిషత్తులలోను పనిచేస్తున్న వారందరికి 'ఆప్షన్' ఇవ్వబడినదని ఆ సంఘాధ్యక్షుడు శ్రీ బి. బాలకృష్ణారెడ్డి తెలిపారు. దశలవారీగా వారివారి శాఖలకు ఉద్యోగులను 'రివర్ట్' చేయుటానికి వీలుగా, కాలానుగుణ్యంగా నిర్ణయం తేదీలు పొడుగించబడినవి.

వారిలో 8 మంది హైకోర్టులో జి. ఓ.ను సవాల్ చేసి 'తాత్కాలికస్టే'ను పొందారు. దాని మూలంగా వందలాది ఉద్యోగుల ప్రమోషనులలో స్తబ్దత ఏర్పడింది.

'తాత్కాలిక స్టే' ఉత్తర్వును తొలగించ డానికి సంఘం మరొక రిట్ వేసింది. న్యాయమూర్తి శ్రీ గోపాలరావుఎక్బోటే తొలుతరిట్ పిటిషన్ వేసిన ఎనమండుగురిపై జి. ఓ. వర్తింపును మినహాయిస్తూ, 'స్టే' ఉత్తర్వును తొలగించారు.

క్రూసిబుల్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు

రాజమండ్రి, జూలై 6:— శ్రీ మీర్ ఇక్బుల్అలీ అధ్యక్షతన 22వ తేదీన జరిగిన స్థానిక రోటరీ సమావేశంలో రాజమండ్రిలో క్రూసిబుల్ పరిశ్రమ—అను విషయంపై ప్రసంగిస్తూ ప్రభుత్వ పింగాణీ కేంద్రం సిరమిక్స్ శ్రీ వై. ఆర్. రావు—రాజమండ్రిలో 40 ఏళ్ల క్రితమే క్రూసిబుల్ పరిశ్రమ ప్రారంభమై దినదినాభివృద్ధి గాంచుతున్నా, ప్రమాణాలు ఏమీ పెరగలేదనీ, నాల్గవప్రణాళికలో మన దేశానికి 8 లక్షలటన్నుల క్రూసిబుల్స్ అవసరాన్ని అంచనావేయగా, ప్రస్తుతం మన దేశంలో 800 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నదనీ.ఆధునిక శాస్త్రీయపద్ధతులపై వృద్ధిచేస్తే ఈ పరిశ్రమకు ఎంతైనా భవిష్యత్ కలదని చెప్పారు.

శ్రీ మూరిద ముత్యేశ్వరరావు వందనసమర్పణ గావించారు. [ప. వి.]

రాజమండ్రి రెడ్‌క్రాస్ సొసైటీశాఖ కార్యవర్గం

రాజమండ్రి, జూలై 6:— రెడ్‌క్రాస్ సొసైటీ రాజమండ్రిశాఖ వార్షిక సర్వసభ్య సమావేశం ఇటీవల యిక్కడ సబ్‌కలెక్టర్ శ్రీ కె. ఆర్. వేణుగోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ క్రింది కార్యనిర్వాహకవర్గం ఎన్నుకోబడింది. సబ్ కలెక్టర్ శ్రీ కె. ఆర్.వేణుగోపాల్—అధ్యక్షుడు, శ్రీ వి. పి. జావా, శ్రీమతి ఉండవిల్లి లక్ష్మీ సుబ్బారావు—ఉపాధ్యక్షులు, శ్రీ జి.ఎస్. చలపతిరావు—ప్రధానకార్యదర్శి, శ్రీ ఆర్. గాంధీ—సంయుక్త కార్యదర్శి, శ్రీ కవికొండల శ్రీరామచంద్రమూర్తి—సహాయక కార్యదర్శి, యింకా పదకొండుమంది నిర్వాహక సంఘానికి ఎన్నుకో బడ్డారు. క్షామప్రాంతాలలోని గ్రామీణ ప్రజలకుసొసైటీకి విరాళంగా వచ్చిన పాలపొడినిక్రమంగా పంపిణీచేయాలని సభ్యులను అధ్యక్షుడు శ్రీ వేణుగోపాల్‌కోరారు. న్యూఢిల్లీలోని కేంద్ర రెడ్‌క్రాసు సొసైటీనుండి 575 బస్తాల పాలపొడి విరాళంగా లభించినదని సబ్ కలెక్టర్ తెలియ జేశారు. [ప.వి.]

బాపట్లలో మహిళా దినోత్సవం

బాపట్ల, జూలై 6:— స్థానిక రోటరీ క్లబ్బు యిటీవల శ్రీ కర్లపూడివెంకటేశ్వర్లు అధ్యక్షతను సమావేశమై 'మహిళాదినోత్సవం' జరిపారు.

శ్రీమతి ఈ. వి.—జె. బ్రౌన్ ఇంగ్లండ్ దేశంలోని మహిళా విద్యా, సాంఘిక ఆచారాలు, ఆర్థిక పరిస్థితులను గూర్చి చెప్పారు.

మహిళలమధ్య పోటీలు జరుపబడ్డాయి. పోటీలలో విజేతలైనవారికి శ్రీమతి శ్యామలా శ్రీనివాసరావు బహుమతులనిచ్చారు. గుంటూరు జిల్లాపోలీసుసూపరింటెండెంటు శ్రీ వి. శ్రీనివాసరావు, క్విజ్ మాస్టరుగావుండి వివిధపోటీలను నిర్వహించారు.

డాక్టర్ యార్లగడ్డ శ్రీకృష్ణమూర్తి వందన సమర్పణ చేశారు. [ప.వి.]

"ఆంధ్రప్రభ" రాయలసీమ ఎడిషన్ ఆవిష్కరణ — అనంతపురంలో

అనంతపురం, జూలై 6:— తెల్లవారే సరికి రాయలసీమ అంతటా ప్రజలకు అందే లాగ తాజావార్తలతో బెంగుళూరునుంచి ప్రచురింపబడుతున్న 'ఆంధ్రప్రభ' రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి నాంది కాగలదని, క్రమేణా పూర్వపు దౌస్థ్యం సిద్ధించగలదని ఆశిస్తున్నానని అనంతపురం జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ టి. రామచంద్రారెడ్డి జూలై 4న ఇక్కడ ప్రకటించారు.

ఆయన బెంగుళూరునుంచి ప్రచురింపబడుతున్న ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల ఉదయం సంచికలను ఇక్కడ సలాంచనంగా ఆవిష్కరించారు. రాయలసీమ సమస్యల అభివృద్ధికి ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పత్రికలు చేస్తున్న సేవలను ఆయన ఉగ్గడించారు. ఈ పత్రికలు రాయలసీమ సమస్యలను ప్రచురించి, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి సహాయం లభింపజేయుడంలో చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాయలసీమ అభ్యున్నతికి తోడ్పడుతూ ప్రజానీకం కృతజ్ఞతకు ఈపత్రికలు పాత్రమైనందుకు ఈ పత్రికల యజమానులను ఆయన అభినందించారు. ఈకొత్త ప్రయోగం సంపూర్ణ సాఫల్యమొందగలదన్న ఆశాభావం ఆయన ప్రకటించారు.

ఆయన ఈపత్రికల నావిష్కరించారు. మోటారు వాన్‌లు రాకముందే అసంఖ్యాక జనం క్యూలతో పత్రికలకోసం ఎదురుచూస్తున్నారు. వారు ఈపత్రికల చందాదారులుగా చేరారు.

ఇంతకుముందు పత్రికల మేనేజిమెంట తరఫున శ్రీ కృష్ణమూర్తి చందాదారులకు, ఆహూతులకు స్వాగతం పలుకుతూ తాజా వార్తలు ప్రజానీకానికి అందచేయడంకోసం మేనేజిమెంటు చేస్తున్న కృషినిగూర్చి చెప్పారు.

పద్మ బుక్‌స్టాల్ యజమాని శ్రీ డి. ఎస్. ఎన్. రావు వందన సమర్పణ చేశారు. సేల్స్ ఏజెంటు శ్రీ మోహన్ అల్పాహార విందు చేశారు. [ప. వి.]

తిరుపతిటూరిస్‌టాక్సీలు: టాక్సీ డ్రైవర్ల కో-ఆపరేటివ్‌సంఘ కృషి

విజయవాడ, జూలై 6.— విజయవాడ టాక్సీ డ్రైవర్ల కో—ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం శ్రీ కోడెబోయిన రాఘవరావు అధ్యక్షతన జరిగింది. అధ్యక్షుడు ప్రసంగిస్తూ, సొసైటీ సాధించిన కృషిని వివరించారు. తిరుపతికి సొసైటీ తరఫున రెండు టూరిస్టు టాక్సీ పర్మిట్లు సంపాదించామనీ, జీతాలు పెంచుకోగలిగామనీ, వర్కుషాపుకు గరాజి నిర్మించావనీ ఆయన అన్నారు.

శ్రీ వై. నాగేంద్రరెడ్డి [సీనియర్ ఇన్‌స్పెక్టరు] శ్రీ దేవరపల్లి ఆమ్మేశ్వరరావు [బిజినెస్ మేనేజరు] గార్ల అధ్యక్షతన జరిగిన ఎన్నికలలో నూతన సంవత్సరానికి శ్రీ కె. రాఘవరావు [అధ్యక్షుడు], శ్రీ బొప్పన జగదీశ్వరరావు [కార్యదర్శి], కొడాలి మధుసూదనరావు, ఆచంట రాధాకృష్ణమూర్తి, తోట ప్రకాశరావుగార్లు [డైరెక్టర్లు] పాలకవర్గంగా ఎన్నికైనారు.

బందరు లయన్స్‌క్లబ్ వార్షికోత్సవం

మచిలీపట్నం, జూలై 6:— స్థానిక లయన్స్‌క్లబ్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా యిటీవల జరిగినఉత్సవంలో నూతన కార్యవర్గం పదవీ స్వీకారం జరిగింది. డిప్యూటీ జిల్లా గవర్నరు శ్రీ మాచర్ల రామారావు కార్యవర్గ సభ్యులకు వారి వారి కర్తవ్యాన్నిగూర్చి వివరించారు. ప్రధాన అతిథిగా శ్రీ జె. వి. సోమయాజులు హాజరయ్యారు. శ్రీ బాలకృష్ణమూర్తి క్లబ్ బులిటెన్ ఆవిష్కరించారు. శ్రీమతి ధర్మారావు జ్యోతి వెలిగించారు. కార్యదర్శి శ్రీ ఎం. రామకృష్ణ వార్షిక నివేదికను చదువగా, పదవిని విరమించుకుంటున్న అధ్యక్షుడు శ్రీ ఎం.ఎ.పద్మనాభరావు తమపదవీ కాలంలో జరిగిన కార్యకలాపాలను సమీక్షించి సంతృప్తిని వెల్లడించారు. నూతనాధ్యక్షుడు శ్రీ విన్నకోట ధర్మారావు ఇతోధిక కృషిద్వారా తమ దళము ఉన్నత ప్రమాణా లందుకోగల దన్నారు.

గత సంవత్సరం విశిష్ట సేవకు గుర్తింపు పొందిన సభ్యులకు శ్రీ రామారావు బహుమతులు అందజేశారు. డి. సుబ్బారావును ప్రశంసిస్తూ, ఆయన సేవలు గుర్తింపబడినదానికి చిహ్నంగా ఆయన జోన్ చేర్మన్‌గా ఎన్నికైనట్లు వెల్లడించారు.

నూతన కార్యవర్గం

శ్రీయుతులు వి. ధర్మారావు: అధ్యక్షులు కె. లక్ష్మణరావు, ఎం. హరిశాస్త్రి: టి. సత్యనారాయణమూర్తి: ఉపాధ్యక్షులు, ఎం. రామకృష్ణ: కార్యదర్శి, పి. సూర్యనారాయణరావు సహాయ కార్యదర్శి, వి. వెంకట్రావు ట్రెజరరు, డా. జె. రామకృష్ణమూర్తి: టైల్ ట్విస్టరు, పి. రంగారావు లయన్ టేమర్, డా. డి. సుబ్బారావు, కె. వెంకట్రావు, కె. రామచంద్రరావు, డా. ప్రసాద్‌శర్మ, వి. వి. నరసింహారావు: డైరెక్టర్లు.

జనసంఘ్, స్వతంత్ర పార్టీల ఎన్నికల ఒప్పందం అవకాశం

గుంటూరు, జూలై 6:— ఆంధ్రప్రదేశ్ జనసంఘ పార్లమెంటరీ బోర్డ్ శ్రీ జె. వై. యజ్ఞనారాయణ అధ్యక్షతన ఇక్కడ సమావేశమై రాష్ట్రంలో 172 అసెంబ్లీ, 15 పార్లమెంటరీ సీట్లకు అభ్యర్థులను నిలబెట్టడానికి నిర్ణయించింది.

ఎన్నికల ఒప్పందానికై స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ జి. లచ్చన్నతో సంప్రతించడానికి పార్టీ తనకు, శ్రీ గోపాలరావు ఠాకూరుకు అధికారమిచ్చినదని తెలిపారు.

సహకార సేద్యం బృహత్ప్రణాళికలు

బాపట్ల, జూలై 6:— ఇక్కడ జరిగిన బాపట్ల, ఒంగోలు తాలూకాల కౌలుదార్ల, పేల్డు లేబరు సహకారసంఘాల ప్రతినిధుల సమావేశంతో సహకార సేద్యపు పథకాలు నివరింపబడినవి. శ్రీ బి. పీటరు సభకు అధ్యక్షత వహించారు. డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ డి. జె. శుభకరరావు స్వాగతం పలికారు. రు. 60 లక్షల వ్యయంతో కోనసీమలో అమలు జరుపబడుతున్న సహకార సేద్యపు బృహత్ప్రణాళికను సిగార్పి శ్రీ కె. సూర్యనారాయణ [జాయింట్ రిజిస్ట్రార్] వివరించారు.

దివిసీమ, రేపల్లె తాలూకాలలో అమలు పరచడానికి అటువంటి బృహత్ప్రణాళికలు రు. 140 లక్షల వ్యయంతో తయారుచేయబడినవన్నారు. ఈపథకం ప్రయోజనాలను ఉపయోగించుకోవలసినదిగా ఆయన కోరారు. శ్రీ ఎస్. వీరరాజు [డిప్యూటీ రిజిస్ట్రారు] కూడా ప్రసంగించారు.

శ్రీ ఎన్. ప్రభాకరరావు వందన సమర్పణ గావించారు. [ప. వి.]

విజయవాడలో ప్రొహిబిషన్ దాడులు

పెక్కుమంది అరెస్టు

విజయవాడ, జూలై 6:— అసిస్టెంటు ప్రొహిబిషన్ ఆఫీసరు యం. నాగభూషణం, సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ వె. వి. రంగారావు సిబ్బందితో, విజయవాడ నిషాబంద్ ఆర్గనైజరు శ్రీ సూరిపెద్దికృష్ణమూర్తి సహకారంతో జూన్ 29 న సూర్యారావుపేట, సీతారామపురం, దుర్గా అగ్రహారం, గాంధీనగరం, పేటలలో 6 లరుగురిని అరెస్టుచేసి 29 డ్రాముల సారా పట్టుకున్నారు. జూన్ 30 దేవుటూరు, వెంకటాపురం, మైలవరం, రామచంద్రాపురం, చీమలపాడు, లటల్‌సింగ్ నగరంలలో దాడిచేసి తొమ్మిదిమందిని అరెస్టుచేసి, 3 గ్యాలనుల 47 డ్రాముల సారాయిని స్వాధీనంచేసుకున్నారు. ఈ నెల 3 న పదమూడుమందిని అరెస్టుచేసి, 7 గ్యాలనుల 24 డ్రాముల సారాయిని స్వాధీనంచేసుకున్నారు.

8 మాధ్యమిక పాఠశాలలు ఉన్నతపాఠశాలలుగా మార్పు

ఖమ్మం, జూలై 6:— ఖమ్మంజిల్లా పరిషత్తు అధీనంలోగల ఎనిమిది మాధ్యమిక పాఠశాలలను అనగా చింతకాని, ఖమ్మంబ్లాకు, జల్లేపల్లె, కారకాయి, తిరుమలాయంపాలెం బ్లాకు, కొమ్మినేపల్లి, ఇల్లెందుబ్లాకు, కుక్కునూరు, మంగూరు, వెల్లిపాక, బూర్గుంపాడు బ్లాకు, వెంకటాపురం బ్లాకు ఉన్నతపాఠశాలలుగా అప్‌గేడు చేసినట్లు ఖమ్మం జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ జలగం వెంగళరావు యిటీవల ఆంధ్రప్రభ విలేఖరికి ఇంటిగ్రేటెడ్ పార్యప్రణాళిక ప్రకారం జిల్లాలోగల తక్కిన పాఠశాలలలో ఏడవతరగతి వరకే ఉండునని తెలియచేశారు. [ప. వి.]

మల్లవరం అగ్నిబాధితులకు ప్రభుత్వసహాయం

పెద్దాపురం, జూలై 6:— శంఖవరం పంచాయితీ సమితికి చెందిన మల్లవరంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన 259 కుటుంబాలవారికి పునరావాస సౌకర్యాలకు గాను కుటుంబానికి 50 రూపాయల చొప్పున మొత్తం రు. 12,950 లు, బట్టలకుగాను ఒక్కొక్క కుటుంబానికి రు. 15 రూపాయల చొప్పున రు. 3,885 లను ప్రభుత్వం తరఫున పెద్దాపురం డిప్యూటీ కలెక్టరు శ్రీ పి. ఎస్. ప్రసాదరావు అందజేశారు. మ. వి.

BBC
ఎలెక్ట్రిక్ మోటార్లు మరియు పంపింగ్ సెట్లు
వ్యవసాయ, పరిశ్రమలకు ఉత్తమమైనవి



తయారు చేయువారు:
బంగార్ బ్రదర్స్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
బొంబాయి-60

ఆంధ్రప్రదేశ్‌కు సోల్ ఏజంట్లు:
మెస్సర్స్ షా ఆటో ఇంజనీరింగ్ కం. ప్ర. లిమిటెడ్.
రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్ [ఏ. పి.]
ఫోన్: 72535.

కుటుంబము అంతటికి ఫోస్‌ఫోమిన్® వల్ల ఆరోగ్యము కలుగును

ఫోస్‌ఫోమిన్ పండు రుచిగల ఆకుపచ్చ విటమిన్ టానిక్. దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు అనేక గ్లయసరో ఫాస్ఫేట్లు గలవు. వాటివలన మీ కుటుంబము దారుఢ్యముగా, సరదాగా, ఆరోగ్యముగా ఉండును. ఇంట్లో ఫోస్‌ఫోమిన్ ఉంచండి. దానితో అలసట, ఆయాసము ఇక ఎంత మాత్రమూ వుండవు. ఫోస్‌ఫోమిన్ శక్తి నిచ్చును. ఆకలిని అధికము చేయును. సహన శక్తిని పెంపొందించును. మరియు శరీరము యొక్క రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేయును. కుటుంబములో అంతా ఆరోగ్యముగా వుండడానికి రహస్యం ఫోస్‌ఫోమిన్.

SQUIBB® TTT®
రెండుబుగ్గల మొత్తం రు 260

శ్రేష్ఠమైన వర్జీనియా పొగాకు యొక్క సువాసనను పొందాలంటే

హై కోర్టు

వర్జీనియా సువాసనను
నిలపడానికి ఫాయిల్‌తో,
కప్పబడింది.

వర్జీనియా రుచిని పొందండి

కాల్చండి
హై కోర్టు



22 పైసలకు 10 / వజీర్ సుల్తాన్ తయారీ

దక్షిణ రైల్వే, గుంతకల్లు డివిజన

టెండరు నోటీసు నం. 114.

దిగువ తెల్పిన పనులకు డివిజనల్ సూపరింటెండెంట్ (వర్క్సు), దక్షిణ రైల్వే, గుంతకల్లుచే వేరువేరు సీల్డు టెండర్లు 26—7—1966 సా. 3—00 గం. ల వరకు కోరబడుచున్నవి.

వరుస సం.	పని వివరణ	పనియొక్క సుమారు విలువ రు.	ధరావతు సొమ్ము రు.	టెండరు ఫారమ్ రు.
1.	రేణిగుంట సెక్షన్‌లో రైల్వేలైను పొడుగునా 40 మిమీ సైజు రాయిబాలెస్టు సప్లయి చేయుట: కిమీ. 136నుంచి 148వరకు	90,500	2,265	10
2.	కిమీ. 148 నుంచి 162 వరకు	89,000	2,225	10
3.	కిమీ. 162 నుంచి 178 వరకు	88,000	2,200	10
4.	కిమీ. 178 నుంచి 193 వరకు	76,000	1,900	10
5.	కిమీ 193 నుంచి 209 వరకు	75,500	1,890	10
6.	నందలూరు సెక్షన్‌లో రైల్వే లైను పొడుగునా 40 మి మీ. సైజు రాయి బాలెస్టు సప్లయి చేయుట: కి మీ. 243 నుంచి 248 వరకు	40,000	1,000	10
7.	కి మీ. 248 నుంచి 258 వరకు	79,500	1,990	10
8.	కి మీ. 258 నుంచి 273 వరకు	91,000	2,275	10
9.	కి మీ. 273 నుంచి 284 వరకు	86,500	2,165	10
10.	కొండాపురం సెక్షన్‌లో రైల్వే లైను పొడుగునా 40 మిమీ. సైజు రాయి బాలెస్టు సప్లయి చేయుట: కి మీ. 284 నుంచి 299 వరకు	1,22,000	3,050	10
11.	కి మీ. 299 నుంచి 315 వరకు	89,000	2,225	10
12.	కి మీ. 315 నుంచి 330 వరకు	82,500	2,065	10
13.	కి మీ. 339 నుంచి 353 వరకు	72,000	1,800	10
14.	గుత్తి సెక్షన్‌లో రైల్వే లైను పొడుగునా 40 మి మీ. సైజు రాయి బాలెస్టు సప్లయి చేయుట కి మీ. 353 నుంచి 370 వరకు	90,500	2,265	10
15.	కి మీ 370 నుంచి 385 వరకు	90,500	2,265	10
16.	కి మీ. 385 నుంచి 404 వరకు	91,000	2,275	10
17.	కి మీ. 404 నుంచి 413/5 వరకు	49,000	1,225	10
18.	కోస్గి, మంత్రాలయం రోడ్డుల స్టేషన్ యార్డుల వద్ద ఇసుక బాలెస్టు సప్లయి చేయుట:	13,060	330	10
19.	గుంతకల్లు—ధర్మవరం సెక్షన్‌లో తాటిచెర్ల, ధర్మవరంల మధ్య 40వమైలు నుంచి 63వ మైలు వరకు (కి మీ. 21[illegible] నుంచి 178/7 వరకు) 40 మి మీ. సైజు రాయిబాలెస్టు సప్లయి చేయుట.	52,000	1,300	10

డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణరైల్వే గుంతకల్లు టెండరు ఫారాలుకొనుటకు దరఖాస్తులు చేరవలసిన తేదీ, వేళ. 25—7—1966 ఉ. 11—00 గం.లు
డివిజనల్ సూపరింటెండెంట్ (వర్క్సు), దక్షిణరైల్వే, గుంతకల్లు టెండరు ఫారములు జారీచేయబడు కడపటి తేది, వేళ. 25—7—1966 మ. 12—00 గం.లు
డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణరైల్వే గుంతకల్లుకు ధరావతు సొమ్ము చెల్లించుటకు కడపటి తేదీ, వేళ. 25—7—1966 సా. 3—00 గం.లు
టెండర్లు తెరువబడు తేది 26—7—1966 సా. 3—30 గం. లు

ఇతర వివరములు, (టెండరు ఫారము) ఒకరిని మించి మార్పుచేసుకొనుటకు) డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణ రైల్వే, గుంతకల్లు కుగాని, దక్షిణరైల్వేలోని ఏ స్టేషనులో నైనా తీసుకొని టెండరు ఫారము ఖరీదు చెల్లించి (ఇది వాపసు చేయబడదు) ఆ రసీదును హాజరుపెట్టి డివిజనల్ సూపరింటెండెంట్ (వర్క్సు), దక్షిణరైల్వే, గుంతకల్లు వద్ద నుంచి పొందవచ్చును.

ప్రకటన

రష్యన్ ట్రాక్టర్ ట్రెయినింగ్ స్కూలు

(రెండవ సెషన్ తరగతులు)

విజయవాడ

ఈ ఉచిత రెండవ ట్రాక్టర్ ట్రెయినింగు స్కూలు 1—8—66 నుంచి ప్రారంభమగును. ఈ దివ్యమైన అవకాశమును వినియోగించుకొనుటకు ఎగా ఖాతాదారులు, కొనుగోలుదారులు తమ ఆపరేటర్లను, మెకానిక్కులను పంపవలసిందిగా కోరబడుచున్నారు. తరగతులు సమర్థులగు రష్యన్ ప్రవీణుల ఆధ్వర్యం క్రింద జరుగును.

ట్రెయినింగు కాలము 5 వారములు. ట్రెయినింగు కాలము తరువాత ఒక పరీక్ష జరుపబడును. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వబడును.

దరఖాస్తుదారులు ఇంగ్లీషుగాని, తెలుగుగాని చదవను, వ్రాయను తెలిసివుండవలెను. ఆటో మెకానిక్స్‌లో కొంత పరిజ్ఞానమును, డ్రైవింగ్‌లో అనుభవము గలవారికి ప్రాధాన్యమివ్వబడును. దరఖాస్తు ఫారములు 15—7—66 వరకు విజయవాడ—2, ప్రకాశం రోడ్డు, సెవకారత్ అగ్రికల్చరల్ అండ్ కమర్షియల్ కార్పొరేషన్ ఆఫీసునుంచి పొందవచ్చును. సెలెక్టు అయిన అభ్యర్థులకు సకాలములో తెలియజేయబడును.

ట్రెయినింగు ఉచితము. అయితే అభ్యర్థులు తమ [illegible] స్వంత ఏర్పాట్లు చేసుకొనవలెను.

క్రీడాలోకం

మూడవ టెస్టులో వెస్టిండీస్ గెలుపు

నాటింగ్‌హామ్, జూలై 6:— అయిదు రోజుల పాటుగా ఇక్కడ ఇంగ్లండ్—వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడవ క్రికెట్ టెస్టులో వెస్టిండీస్ 139 పరుగులతో అపూర్వ విజయం సాధించింది. క్రిందటి శనివారంతో పడిపోయినా, ఒక టెస్టు గెల్చి, రెండవ టెస్టు సమం అయిన కారణంగా, వెస్టిండీస్ ఈ రబ్బర్ గెల్చి, విస్డన్ ట్రోఫీ సాధించింది. ప్రతిష్ఠ కోసం మిగతా రెండు టెస్టులు గెల్చి, రబ్బరు సమం చెయ్యాలనే ఆకాంక్షతో ఇంగ్లండ్ ఆడాల్సిందే.

నిన్న ఆట ఆరంభానికి, 300 నిముషాల ఆట ఉండగా, 363 పరుగులు చేస్తే, ఇంగ్లండ్ గెల్చే అవకాశముండేది. కాని, ఆట ప్రారంభంలోనే మిల్‌బర్న్ వికెట్టు, 71 పరుగులప్పుడు రస్సెల్ వికెట్టు పోయాయి. దీంతో, గెల్చే అవకాశం పోగా, ఓటమినుండి తప్పించుకోటానికి, వికెట్లు నిల్పుకోటానికి ఇంగ్లండ్ బాట్స్‌మెన్ పాటు పడాల్సి వచ్చింది. సైగా, వికెట్లు దెబ్బతిన్నట్లు తోచింది. ప్రపంచ మేటి స్పిన్ బౌలర్లలో ఒకడైన లాన్స్ గిబ్స్ బంతితో అంబసు పట్కించ ప్రారంభించాడు. అతనిని ప్రతిఘటించడానికి ఇంగ్లీషు బాట్స్‌మెన్‌కు కష్టమయింది. "బాట్స్‌మెన్‌కు వెనుకగా కొద్దిదూరం [షార్ట్‌లెగ్]లో సోబర్స్ పొంచివుండి, బంతులను పట్టేశాడు. వీరి కాంబినేషన్‌వల్ల, కౌడ్రే, రస్సెల్ యొక్క ముఖ్యమైన వికెట్లు పొయ్యాయి.

ఇంగ్లండ్‌ను ఓటమినుండి తప్పించ సామర్థ్యంఉన్న గ్రావ్నే, కౌడ్రే, ఓలివిరాబాటింగ్‌లో నిలబడే సూచనలు కన్పడిన సమయంలో, వారి వికెట్లు పోయాయి. బాయ్‌కాట్, ఓలివిరా నిలకడగా బాటింగ్ చేసారు.

అంచనాలు తల్లక్రిందుకాలేదు. వెస్టిండీస్ టెస్టు గెల్వటంలో ఆశ్చర్యంలేదు. మొదటి మూడు రోజులు వెనుకబడినా, శనివారంసాయంత్రం ఓటమి పొందవచ్చునని తోచిన సమయంలో, రెండవ ఇన్నింగ్సులో కన్హాయ్, బుచర్‌లు ఆసాయంత్రం ఆట చివరిదాకా బహు జాగ్రత్తగా బాటింగ్‌చేసారు. మరుసటిరోజు ఆదివారం కావటంవల్ల, ఆటలేదు. విశ్రాంతి చిక్కింది. కన్హాయ్‌వికెట్టుపడ్డా, అదనుచూసుకొని, బుచర్, సర్, సోబర్సు విజృంభించారు. వారు కల్పించిన అవకాశాన్ని జారవిడువకుండా ఇంగ్లీషు బాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్‌చేసి, తమ జట్టుకు గిబ్స్, గ్రిఫిత్ విజయంచేకూర్చారు. ఈ టెస్టులో సోబర్స్ కెప్టెన్‌గాచూపిన ప్రతిభ కూడా వారి విజయానికి దోహదమిచ్చింది. ఎటొచ్చీ, ఈ వెస్టిండీస్‌జట్టులో కన్పడేది ఫీల్డింగ్‌లో కొద్దిలోటం.

తుదిస్కోరు:

వెస్టిండీస్: 235., 482 [5 వికెట్లకు ముగింపు]

ఇంగ్లండ్: 325., 253 [బాయ్‌కాట్ 71., ఒలీవిరా 54., గ్రావ్నే, కౌడ్రే చెరి 32 పరుగులు., గిబ్స్ 82 పరుగులకు 3 వికెట్లు., గ్రిఫిత్ 34 పరుగులకు 4 వికెట్లు]

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 6:—

వెండి 1 కిలో గ్రాం.	356.00
,, చిల్లర 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	170.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌సమ్మెతో	
మద్రాస్ గోడౌన్‌వద్ద	450.00
తిరుపత్తూరు అముదం ఎక్సైజ్	
సమ్మెతో మద్రాసు గోడౌన్	335.00
కొబ్బరినూనె 16.06	
కె. జి. ఎస్.	78.00
వేరుశనగనూనె కేక్ [172కె.జి.ఎస్]	47.50



నాణ్యతకు, క్రోమ్‌లైట్ మడత స్టీల్ ఫర్నిచర్‌కు ఒక్క విషయంలో సామ్యము, ప్రత్యేకతవుంది. వాటికి మరి ఎదురులేదు. క్రోమ్‌లైట్ సీలున్న మడత స్టీల్ ఫర్నిచరంతా నాణ్యతలో సాటిలేనిదని, కంటికింపుగా, చాలా సదుపాయంగా వుంటుందని మా గ్యారంటీ.

క్రోమ్‌లైట్ ఫర్నిచర్ ఆధునాతన పద్ధతిని ప్రఖ్యాత సాంకేతిక విధానాలతో తయారుచేయబడింది. ఈ ఫర్నిచర్ ప్రతి విడిభాగాన్ని ఎలక్ట్రానిక్ సాధనాలతో ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణంలో ముంచుటవలన త్రుప్పుపట్టి తినివేయడం వుండదు. దీనిమీదే పెయింట్ వేయడంవల్ల గట్టిగా పట్టివుండి నిగనిగలాడ్తూ, ప్రత్యేక సంతృప్తి నిచ్చును. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ పద్ధతిని వేడిచేయుటవల్ల. మిక్కిలి దృఢంగావుండి ఫర్నిచర్ చాలా కాలం మన్నుతుంది. ఇదంతా అయ్యేక ఫర్నిచర్ ప్రతి భాగాన్ని సైతం జాగ్రత్తగా పరీక్ష చేస్తాం. ఏమాత్రంలోపమున్నా ఫ్యాక్టరీకి త్రిప్పి పంపేస్తాం.

క్రోమ్‌లైట్ సీలున్న స్టీల్ ఫర్నిచర్ నాణ్యమైన మంచి స్టీల్ ట్యూబులతో చేయబడినవని గ్యారంటీగా చెప్పగలం. దాటికి పోటీకి చెక్కు చెదరదు. క్రోమ్‌లైట్ ఫర్నిచర్ రకరకాల రంగుల్లో అనేక డిజైన్లలో లభిస్తుంది. ఎటువంటి పరిసరాల్లోనైనా అమరుతుంది. మీకు ఎంతో సదుపాయంగా హాయిగా వుండేలా తయారుచేయబడింది.

క్రోమ్‌లైట్ సీలున్న మడత స్టీల్ ఫర్నిచర్‌పై పెట్టిన డబ్బు వ్యర్థంకాదు. పెట్టుబడి క్రిందే లెక్క. హుందాగా, సదుపాయంగా వుంటుంది. ఖర్చు కలిసివస్తుంది.



తయారుచేయువారు:

క్రోమ్‌లైట్ (ఇండియా) ప్రై. లిడ

[హెడ్డాఫీసు: 3. 35 [illegible] ఎక్స్చేంజ్ ప్లేస్ కలకత్తా-1 ఫ్యాక్టరీ: 38139 జీ టీ రోడ్ [illegible]]



విజయవాడ — శ్రీ విజయా టాకీస్
గుంటూరు — శ్రీ కృష్ణా పిక్చర్ పేలస్
విశాఖపట్నం — రాజేశ్వరి కళా మందిర్
నెల్లూరు — శేషు మహల్
విజయనగరం — శ్రీ రామాటాకీస్
కాకినాడ — పేలస్ టాకీస్
రాజమండ్రి — వెంకటేశ్వరటాకీస్
ఏలూరు — శాంతి మహల్
తెనాలి — వీనస్ పిక్చర్ పేలస్
మచిలీపట్నం — సరస్వతి టాకీస్
శ్రీకాకుళం — శ్రీనివాస మహల్
అనకాపల్లి — పరమేశ్వరి పిక్చర్ పేలస్
తాడేపల్లిగూడెం — ప్రభాత్ టాకీస్
గుడివాడ — గౌరీశంకర్ టాకీస్
ఒంగోలు — శ్రీ శ్యామ్‌ప్రసాద్ టాకీస్
భీమవరం — స్వామిటాకీస్
తిరుపతి — జి. ఎస్. మహల్
కర్నూలు — నవరంగ్ టాకీస్
అనంతపూర్ — నీలం థియేటర్
కడప — శ్రీకృష్ణా పిక్చర్ పేలస్
బళ్ళారి — ప్రభాత్ టాకీస్
[illegible] — జ్యోతి సినిమా
హైదరాబాద్ — కమల్ టాకీస్
సికింద్రాబాద్ — రాజేశ్వరిటాకీస్
వరంగల్ — రామా టాకీస్
నిజామాబాద్ — అశోక్ టాకీస్

త్వరలో! కొత్తగూడెం — శ్రీ నాగేశ్వర టాకీసు.

World Negative Rights controlled by Royal Films, Vijayawada-3.

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-2. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No H-4

ఆంధ్రప్రభ ★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి . 31 సంచిక · 184 విజయవాడ 8-7-1966 శుక్రవారం పేజీలు 6 : 10 పైసలు

పిఠాపురం శర్మగారి తేలుమందు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరపెంచిన పై తేలుమందు G.O. M. S. No. 2574 హెల్తు ది. 31—10—1960 ఉత్తర్వు ప్రకారం, పంచాయతీల కొనుటకు అధికారం ఇయ్యబడినది. పోల్ ఏజంటుగా శ్రీ పి. ఎస్. ఆర్. శాస్త్రి, తణుకు నియమింపబడిరి. పై తేలుమందుగాక, తాచపాము విరుగుడు, గాయపుగుళికలు, కాల్పులు, హోమియో ఆయుర్వేద ఔషధములు, హెంగ్‌రీఆయిల్స్, దొరకును.

ప్రోప్రయిటరు డా. వి. యస్. లక్ష్మి, తేలుమందు డిపో (రిజిష్టర్డ్) తణుకు, ఆంధ్రప్రదేశ్.

వియత్నాంలో రక్తపాతాన్ని అరికట్టడానికి జెనీవా రాజ్యాల సభ

తక్షణమే ఏర్పాటుచేయాలని బ్రిటన్, రష్యాలకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విజ్ఞప్తి

హానోయ్‌పై దాడులను వెంటనే నిలిపివేయాలని సూచన

న్యూఢిల్లీ, జూలై 7:— వియత్నాంలో భయంకర యుద్ధ మారణహోమాన్ని అంతమొందించే నిమిత్తం - తక్షణమే జెనీవారాజ్యాల సమావేశాన్ని ఏర్పాటుచేయాలని జెనీవాసభ సహాధ్యక్ష దేశాలైన బ్రిటన్. సోవియెట్ యూనియనులకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి రాత్రి విజ్ఞప్తిచేశారు.

విదేశ పర్యటన తొలి ఘట్టంలో కయిరోను సందర్శించడానికై బయలుదేరి వెళ్లడానికి కొద్ది నిమిషాలముందు శ్రీమతి ఇందిరా గాంధి రేడియోలో ప్రసంగిస్తూ ఉత్తర వియత్నామ్‌పై విమాన దాడులను వెంటనే నిలిపివేయాలని కూడా కోరారు.

"ఇది జరిగిన వెనువెంటనే, జెనీవా ఒప్పందానుసారం వియత్నామ్ అంతటా అన్ని పక్షాలవారు కాల్పులు విరమించడంతోపాటు, అన్నిరకాలైన శత్రుచర్యలకు స్వస్తి చెప్పాలి" అని అన్నారు ఆమె.

వియత్నామ్‌లోని అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం ఆధ్యక్ష హోదాలో, సంప్రతింపుల ద్వారా ఒక పరిష్కారాన్ని సాధించడానికి ముందు, ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలను అన్నిపక్షాలు పాటించేటట్టు చూసే విషయంలో, ఎటువంటి అదనపు బాధ్యతలనైనా స్వీకరించడానికి భారతదేశం సంసిద్ధంగా ఉన్నదని శ్రీమతి ఇందిరా గాంధి ఈ సందర్భంలో ప్రకటించారు.

యుద్ధజ్వాలల మధ్య ప్రజ్వరిల్లుతున్న వియత్నామ్‌లో విదేశ జోక్యాన్ని తుద ముట్టించి, వియత్నామ్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవడానికి వీలుగా ఆ దేశం నుంచి అన్ని విదేశ సేనలను ఉపసంహరించడం ఆత్యవసరమని కూడా ఆమె నొక్కి వక్కాణించారు.

"జెనీవా రాజ్యాల సభలో కొత్తగా జరిగే యే చర్యలైనా దీర్ఘకాలం కొనసాగడంసహజం. అందరికీ అంగీకారయోగ్యమైన ఒక పరిష్కారమార్గాన్ని సాధించడానికి పలు అనేక వారాలపాటు అత్యంత క్లిష్టమైన సంప్రతింపులు కొనసాగవచ్చు. ఈలోగా, ప్రస్తుతం అమలులో ఉన్న ఏర్పాట్లను అంతర్జాతీయ కంట్రోల్‌సంఘం పరిరక్షించడం అత్యవసరం. ఈ సంస్థలో సభ్యదేశంగా, అధ్యక్షదేశంగా ఇండియా ఎటువంటి అదనపు బాధ్యతలనైనా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నది" అని అన్నారు ఆమె.

వియత్నాం యుద్ధాన్ని అంతమొందించడానికి శాంతియుత మార్గం వినా మరొక మార్గం లేదనే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ జెనీవా ఒప్పందం పరిధిలో వియత్నామ్ సమస్యకు సంబంధించిన అన్నిపక్షాలవారిని సంప్రతింపులకు ఆయత్తం చేయాలని ఆమె అన్నారు.

వియత్నామ్‌లో యుద్ధాన్ని అంతమొందించడం ఏవిధంగా సాధ్యపడేదీ ప్రపంచంలోని అన్నిదేశాలు వ్యక్తిగతంగాగాని, సమష్టిగాగాని శ్రద్ధలో ఆలోచించడం అత్యవసరమని, ఇది ప్రపంచదేశాల ప్రధాన బాధ్యత అని ఆమె నొక్కి వక్కాణించారు.

వియత్నామ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు యుద్ధ విస్తరణ ప్రమాదాన్ని మరింత తెచ్చిపెట్టాయి [illegible] అత్యంత విచారకరమైన విషయమని, ప్రపంచ రాజ్యాలన్నీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని హెచ్చరించారు.



కనార్ జిల్లాలోని వరద ప్రాంతాల ప్రజలకు విమానాలద్వారా ఆహార ధాన్యాలను రవాణా చేస్తున్న దృశ్యం.

హానోయ్‌కి వలంటీర్ దళాలు

రష్యాతోసహా వార్సా రాజ్యాల సంసిద్ధత

మాస్కో, జూలై 7 :— హానోయ్ కోరేపక్షంలో వియత్నామ్‌కు వాలంటీర్లను పంపడానికి వార్సా సంధి రాజ్యాల నాయకులు అంగీకరించినట్టు తాష్కెంట్ రేడియో నేడు ప్రకటించింది.

తాష్కెంట్ రేడియో ఇంగ్లీషులో ఒక ప్రకటన చేస్తూ, సోవియెట్ యూనియన్, బల్గేరియా, హంగెరీ, రుమేనియా, పోలెండ్, చెకొస్లవేకియా, తూర్పు జర్మనీ వియత్నాంపై అమెరికా "దురాక్రమణ" ను ఖండించినట్టు తెలియజేసింది.

సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలపై వార్సా సంధి రాజ్యాల నాయకులు మూడు రోజులనుంచి జరుపుతున్న చర్చలు నిన్నటితో సమాప్తమైనవి.

అమెరికా 'దురాక్రమణ'ను నిరోధించడానికై ఆర్థిక సహాయంతో సహా ఉత్తర వియత్నాంకు నైతిక రాజకీయ సహాయ సంపత్తులు అందించగలమని వార్సా సంధి రాజ్యాల నాయకులు ప్రకటించారు.

పూర్తిసమాచారంతో మంత్రులు హాజరవాలి

శాసన సభలో స్పీకర్ హితవు

హైదరాబాద్, జూలై 7:— ప్రశ్నలకు, వాటిమీద ఉత్పన్నం కాగల అనుబంధ ప్రశ్నలను ఊహించుకొని పూర్తి సమాచారంతో సంసిద్ధులై రావలసిందిగా స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి మంత్రులను కోరారు.

అక్టోబరు 28 వ తేదీన మార్కాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ మార్కాపురం సమీపంలో ఎరువులతో నిండివున్న ఒక లారీని చూచి, ఆ విషయం పోలీసులకు తెలియజేశారని వ్యవసాయమంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి, శ్రీ పూల సుబ్బయ్య [క.] కు తెలియజేశారు. పోలీసులు ఆ లారీని స్వాధీనం చేసికొని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 550 సెక్షనును అనుసరించి కేసును రిజిష్టర్ చేశారు. ఆ సరుకుకు న్యాయబద్ధమైన పర్మిట్లు వున్నవని దర్యాప్తు మూలంగా వెల్లడికాగా ఆ సరుకును విడుదలచేసి తదుపరిచర్యను విరమించారు.

ఆ లారీని రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, తాను పట్టుకొని పోలీసులకు అప్పగించామనీ, నెలరోజులుగా లారీ అక్కడే పడివున్నదని శ్రీ సుబ్బయ్య అన్నారు.

తాను తెలియజేసినదానికి మించి ఎలాంటి సమాచారం తనవద్ద లేదని మంత్రి అన్నారు.

ప్రభుత్వ వ్యయంలో పదిశాతం కోత

రాష్ట్రాలకు ప్రధాని సూచన; 19 న ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు

న్యూఢిల్లీ, జూలై 7 :— ప్రభుత్వ వ్యయంలో పది శాతం కోత పాటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి సూచించారు.

ప్రభుత్వ వ్యయంలో పొదుపు తగ్గించడాన్ని గురించి, దేశంలో ఆహార పరిస్థితిని గురించి పరిశీలించే నిమిత్తం జులై 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని ఏర్పాటు చేస్తున్నారు.

ధరల స్థిరీకరణకు [illegible] కేంద్ర ప్రభుత్వాలు గైకొన్న చర్యలను గురించి కూడా ఈ సమావేశం సమీక్షిస్తుంది.

ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. ఈ కార్యదర్శుల సమావేశానికి మంత్రివర్గం కార్యదర్శి శ్రీ డి. యస్. జోషి అధ్యక్షత వహిస్తారు.

రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒక పెలిగ్రామ్ పంపిస్తూ ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అధిగమించే నిమిత్తం పొదుపు పాటించడం, ద్రవ్యోల్బణ పరిస్థితి దాపురించకుండా తగిన చర్యలు గైకొనడం అత్యంత అవసరమని ప్రధాని నొక్కి వక్కాణించినట్టు తెలుస్తున్నది. మొత్తంమీద సరిపాలనా వ్యయంలో 10 శాతం పొదుపు చేయడానికి అవకాశాలను గురించి వెన్వెంటనే పరిశీలించవలసినదిగా ఆమోదించారు.

ఈ టెలిగ్రామ్‌తోపాటు జులై 15 వ రాష్ట్ర, కేంద్ర మంత్రులకు ప్రధాని వ్రాసిన లేఖనుకూడా చూపించడం జరిగింది. రూపాయి మారకం రేటు తగ్గింపును గురించి, ఆర్థిక సుస్థిరతను సాధించవలసిన ఆవశ్యకతను గురించి ఈ లేఖలో ప్రధాని ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. అంతేగాక అభివృద్ధి ప్రణాళికలు శీఘ్రగతిని, సమర్థవంతంగా అమలు జరిగేటట్టు చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె కోరారు.

ప్రధాని సూచనలు తప్పక పరిశీలించగలమని హామీ యిస్తూ ముఖ్యమంత్రులు శ్రీమతి ఇందిరా గాంధికి లేఖ వ్రాసినట్లు కూడా తెలియవచ్చింది.

కైరోలో భారత ప్రధానికి స్వాగత సన్నాహాలు

కయిరో, జులై 7:— భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి కయిరో, బెల్‌గ్రేడ్, మాస్కోలలో ప్రారంభించనున్న ఉన్నతస్థాయి చర్చలకు మొదటి రంగం రేపు ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆఫ్రో-ఏషియాదేశాల అగ్ర నాయకులిద్దరు మొట్టమొదటి సారిగా జరుపనున్న ఈ చర్చలపై ప్రపంచం దృష్టిని మళ్లించింది.

రేపు ఉదయం భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి రానున్న సందర్భంగా కయిరో నగర ప్రధాన వీధులన్నీ భారత త్రివర్ణ పతాకాలతో శోభిల్లుతున్నాయి. ప్రధానిగా శ్రీమతి ఇందిర ఇక్కడకు రావడం ఇదే ప్రథమం కనుక ఆమెకు ఘన స్వాగత మివ్వడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

ప్రధాని పయనించే విమానం ఇక్కడకు తెల్లవారుతుండగా ఉదయం5—15గంటలకే వస్తుంది. అయినా ప్రెసిడెంట్ నాజర్‌కయిరో అంతర్జాతీయవిమానాశ్రయానికివచ్చి స్వయంగా స్వాగతం ఇవ్వనున్నారు.

శ్రీమతి ఇందిర రేపు ప్రెసిడెంట్ నాజర్‌తో మూడున్నర గంటలసేపు చర్చలు జరుపుతారు. వారుభయులు ఉభయ దేశాలసమస్యలనేగాక, అలీన రాజ్యాలనెదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా చర్చిస్తారు. ఈ చర్చలకు ఎట్టి ఎజెండా లేదు.

వీరుభయుల చర్చలవల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలకు ప్రత్యేక దశలోపడి, అలీన ఉద్యమానికి కొంత బలం ఏర్పడగలదనిఅధికారులంటున్నారు.

ఉభయ దేశాల ఆర్థిక సమస్యలతోపాటు, వియత్నాం, చైనాల విషయంలో ఉభయులు తమ వైఖరులను సమీక్షించగలరు.

చౌ ఎన్-లైపై కోపోద్రేకాలు

ఇది ఇలా వుండగా చైనా ప్రధాని చౌఎన్—లై ఇటీవల తూర్పుయూరపుదేశాలు పర్యటించి అరబ్‌రిపబ్లిక్ ఆహ్వానాన్ని తిరస్కరించి కయిరో మీదుగా వెళ్ళడంవల్ల ఇక్కడ ఆయనపై కోపోద్రేకాలు తల ఎత్తినవి.

సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్ కయిరో సందర్శనవల్ల, సోవియెట్‌తో, అరబ్ రిపబ్లిక్ సంబంధాలు సన్నిహితం కావడం వియత్నాం విషయంలో మధ్యవర్తిత్వానికి ప్రెసిడెంట్ నాజర్ కృషిచేయడం పెకింగ్ నాయకులకు ఆందోళన కలిగించినట్లు తెలుస్తున్నది.

అంతేగాక చైనా పత్రికలు ఇటీవల అరబ్ రిపబ్లిక్ నాయకులను విమర్శిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు విమర్శించింది.

బస్సు ప్రమాదంలో 15మంది యాత్రికుల మృతి

ఉత్తరకాశీ సమీపంలో

డేరాడూన్, జులై 7:—ఉత్తరకాశీకి 25 మైళ్లసమీపంలో ఒక వట్టిపెన్లో విరిగిపడిన ఫలితంగా సంభవించిన బస్సు ప్రమాదంలో 15 మంది మరణించారు. 8 మంది గాయపడ్డారు. వీరందరు యాత్రికులే.

సింహాళం సర్వసేనాని నిర్బంధం

కొలంబో, జులై 7 :— డడ్లీ సేనానాయకే ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ఫిబ్రవరి 17 వ తేదీన జరిగిన కుట్ర సందర్భంగా సింహళం సర్వసేనాని మేజర్ జనరల్ ఉదుగామాను నేడిక్కడ నిర్బంధంలోనికి తీసుకున్నారు.

విదేశాలలో రహస్యంగా నాలుగు నెలలు కాలక్షేపం చేసిన అనంతరం జనరల్ ఉదుగామా నేడు సింహళం వచ్చారు.

ఆయనపై వచ్చిన ఆరోపణలను గురించి ప్రశ్నించే నిమిత్తం ఇరువురు సి. ఐ. డి. అధికారులు ఇటీవల లండన్ వెళ్లిరావడం జరిగింది.

శ్రీనగర్‌లో పాకిస్తాన్ ఏజెంట్లపై విచారణ

శ్రీనగర్, జులై 7:— 9వ తేదీన ఇక్కడ కొంతమంది ముఖ్యమైన పాకిస్తాన్ ఏజెంట్లపై విచారణ జరగనున్నట్లు నేడిక్కడ అధికారికంగా ప్రకటించారు.

పడవ ప్రమాదంలో పదకొండుమందిమృతి

ఎనముదుర్రు మురుగుకాలువలో దుర్ఘటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

భీమవరం, జూలై 7: — పశ్చిమగోదావరిజిల్లా ఎనముదుర్రు మురుగుకాలువలో జూలై 6వ తేదీన సంభవించిన పడవప్రమాదంలో 11 మంది మరణించారు. వీరిలో 5 గురుస్త్రీలు కూడా ఉన్నారు.

ఈ పడవలో ప్రయాణించిన శ్రీ వడుగు రామస్వామి అనే ప్రయాణికుడు ధైర్యసాహసములతో ప్రాణాలనుసైతం లక్ష్యపెట్టకుండా పలామందినిరక్షించారు.

భీమవరం తోకతిప్పపుద్య దాదాపు 30మందిని చేరవేస్తున్నపడవ, చేరవలసిన ప్రాంతానికి దాదాపురెండు ఫర్లాంగుల దూరంలోవుండగా, గాలి తీవ్రంగావీచినందువ, అల్లకల్లోలమై మునిగిపోయింది.

ఇంతవరకు తొమ్మిదిమృతదేహాలు మాత్రం దొరికింది.

ఇతర దేహాలకోసం వెదుకుతున్నారు. పోలీసు సూపరింటెండెంటు అజమాయిషీలో ఈకార్యక్రమం జరుగుతున్నది.

తుంబా కేంద్రంనుండి రాకెట్ ప్రయోగం

జయప్రదంగా జరిగినట్లు జెను డైరెకరు ప్రకటన

త్రివేంద్రం, జులై 7 :— తుంబా ప్రయోగ కేంద్రంనుండి నేడొక రాకెట్ ప్రయోగించబడింది.

మాస్కోటో మీటర్‌తో అమర్చబడిన యీ రాకెట్ ఆయస్కాంత క్షేత్ర పొంద్రతను కొలవడానికి ఉద్దేశింపబడినదనీ, రాకెట్ నుండి వచ్చిన ప్రాథమికసంకేతాలు తృప్తికరంగా ఉన్నవనీ కేంద్ర డైరెక్టర్ శ్రీ హెచ్. జి. ఎస్. మూర్తి తెలియచేయుచున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ సలహా ఇవ్వలేదు

బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రి సంజీవయ్య వివరణ

హైదరాబాద్, జూలై 7 :— తనను గురించి ప్రచారంలో వున్న కథలు, రాష్ట్ర రాజకీయాలను గురించి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ తనకేదో సలహా ఇచ్చినట్లు ప్రకటింపబడిన వార్తలు కేవలం కల్పనా కథలని కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ సంజీవయ్య అభివర్ణించారు.

బేగంపేట విమానాశ్రయంలో పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆంధ్ర మంత్రివర్గ విస్తరణవార్తను మొట్టమొదటి సారిగా బేగంపేట విమానాశ్రయంలోనే విన్నానని ప్రధాని అన్నారు. కాని మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రికి ప్రధాని అంగీకారం లేదని దుమారం లేచింది. ఆయన గురించికూడా "ప్రచారంలోవున్న పెక్కుకథలు కట్టు కథలే" అని శ్రీ సంజీవయ్య వివరించారు.

ఆంధ్ర రాజకీయ వ్యవహారాలలో మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ప్రధానిమీకుసలహా ఇచ్చారా—అని ప్రశ్నించగా, ప్రధానికి, మరొక మంత్రివర్గ సభ్యుడికి జరిగిన సంభాషణలు [illegible] తనకులేదని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

ప్రశ్న:—ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పని చేయవద్దని కాంగ్రెస్అధ్యక్షుడు శ్రీ కామరాజ్ మీకు సలహాయిచ్చినమాట నిజమేనా?

సమాధానం:—కాంగ్రెస్అధ్యక్షుడునాకెట్టి సలహాఇవ్వలేదు — అసలు ఆయన సలహా నేను కోరనూలేదు.

ప్రశ్న:— కాంగ్రెస్ నుంచి అవాంఛనీయ శక్తులను ఏరివేయడమే మీ లక్ష్యమా ?

సమాధానం:— అవిశ్వసనీయ శక్తులను ఏరివేసే బాధ్యత కాంగ్రెస్‌వారు అందరిదీ.

ప్రశ్న:—ఇక్కడ పరిస్థితిని పరిశీలించడానికి శ్రీ సంజీవరెడ్డి మిమ్మల్ని ఇక్కడకు పంపారా ?

సమాధానం:— లేదు.

కేంద్రమంత్రులు, శ్రీసంజీవయ్య,శ్రీరఘురామయ్యగార్లను బేగంపేట విమానాశ్రయంలో దిగగానే అభిమానులు అనుయాయులు పెక్కుమంది వారిని పూలమాలలతో ముంచెత్తారు.

విమానాశ్రయానికి వచ్చినవారిలో రెవిన్యూ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి, వ్యవసాయ మంత్రి శ్రీ సుబ్బారెడ్డి, సాంస్కృతిక వ్యవహారాలమంత్రి శ్రీ పి.వి.జి. రాజు, [illegible] శ్రీ బలరామిరెడ్డి, ఎక్సైజుమంత్రి శ్రీ [illegible], ఆర్. అప్పారావు, సాంఘిక సంక్షేమశాఖామంత్రి [illegible] తల రంగారెడ్డి, శ్రీ పట్టాభి రామారావు,సరి పెక్కుమంది పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు వున్నారు.

రాష్ట్ర శాసనసభలో గందరగోళం

ముఖ్యమంత్రి, ప్రతిపక్షసభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం

హైదరాబాద్, జులై 7 :— నిన్న అమెరికన్ సాంస్కృతికప్రదర్శన కేంద్రసమీపంలో అమెరికా వ్యతిరేక ప్రదర్శకులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని పురస్కరించుకుని వచ్చిన రెండు విరామ తీర్మానాలకు ప్రవేశయోగ్యతా అన్యాయాత్వమునుపై జరుగుచున్న చర్చ సందర్భంగా నేడు రాష్ట్ర శాసనసభలో సుమారు ఒక గంటసేపు గందరగోళం జరిగింది.

లాఠీ ఛార్జీ జరిగిన సంగతి తాను శాసన సభకు వచ్చిన తరువాత మాత్రమే తనకు తెలిసినదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అనడంతో ఆయనకు, ప్రతిపక్ష సభ్యులకు మధ్య నిశిత వాగ్వివాదం చెలరేగింది.

స్పీకరు శ్రీ బి. వి. సుబ్బారెడ్డి ఎన్నిపర్యాయములు సర్ది చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈ సందర్భంగా అన్న మాటలను తాను రికార్డునుండి తొలగించవలసిందిగా ఉత్తర్వు చేస్తున్నానని శ్రీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

ఏక్షణంలోనైనా అమెరికాతో యుద్ధానికి క్వాంగ్సిరాష్ట్రంలోని చైనీస్ సైనికుల సన్నద్ధత

హాంగ్‌కాంగ్, జులై 7:— ఉత్తర వియత్నాంకు సరిహద్దునగల క్వాంగ్సీ రాష్ట్రంలోని చైనీస్ సైనికులు ఏసమయంలోనైనా అమెరికనులకు వ్యతిరేకంగా యుద్ధంలో దిగడానికి సిద్ధంగా వున్నారని న్యూచైనా న్యూస్ ఏజన్సీ నిన్న ప్రకటించింది.

ఉత్తర వియత్నాం నగరాలు హానోయ్, హైఫాంగ్‌లపై దాడులు జరుపడం ద్వారా అమెరికా చేస్తున్న కొత్త యుద్ధ ప్రయత్నాలను ఈ ప్రాంతంలోని ప్రజలు శ్రద్ధగా గమనిస్తున్నారని, క్వాంగ్సీ రాష్ట్రంలోని పెక్కు ప్రాంతాలలో ప్రజలు సమావేశమై ఉత్తర వియత్నాంను సమర్థించడానికి నిశ్చయించుకున్నారని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది: "ఇక్కడ వున్న చైనీస్ సైనికులమైన మేము — వియత్నాంమీదప్రజలు ఏ నది నీరు త్రాగుతారో దానినే త్రాగుతాము. మా సంబంధం మిక్కిలి సన్నిహితమైనది. మనం అమెరికన్ సామ్రాజ్యవాదులు సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని విఫలం చెయ్యడానికి మన వియత్నాంమీస్ సోదరులతోపాటు సిద్ధపడాలి" అని ఒక మిలిషియా ఉద్యోగి అన్నాడనికూడా న్యూచైనా న్యూస్ ఏజన్సీ అన్నది.

అజేయమైన దుర్గంగా హానోయ్ మార్పు

పెకింగ్, జులై 7 :— ఉత్తర వియత్నాం సైన్యం, ప్రజలు కూడా హానోయ్ నగరాన్ని అజేయమైన దుర్గంగా మార్చివేసినట్టు న్యూచైనా న్యూస్ ఏజన్సీ విలేఖరి హానోయ్ నుంచి వ్రాస్తున్నాడు.

హానోయ్ అంత యుద్ధ సన్నద్ధ వాతావరణంలో నెలకొని ఉన్న దని ఈ విలేఖరి అన్నాడు.

మిలిషియా బలాలను ఆయుధాలు శిక్షణ యివ్వబడుతున్నది

ప్రాంతీయ క్షామనివారణ పథకానికి అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్, జూలై 7 :— ఆంధ్రప్రదేశ్, మైసూరు, మహారాష్ట్ర, మద్రాసు — ఈ నాలుగు రాష్ట్రాలలోని దాదాపు ఒకలక్ష చదరపు మైళ్ళ విస్తీర్ణంగల నిరంతర క్షామ ప్రాంతాలకు "ప్రాంతీయ పథకాన్ని" ఆమోదించవలసిందిగా రాష్ట్ర శాసనసభ నేటిరాత్రి భారత ప్రభుత్వానికి, ప్లానింగ్ కమీషన్‌కు విజ్ఞప్తి చేసింది.

ఈ సభలో ముఖ్యమంత్రి శ్రీకె. బ్రహ్మానందరెడ్డి నిన్న ప్రతిపాదించిన తీర్మానాన్ని సభవారు ఆమోదించారు.

ఈ తీర్మానంపై ఏనిమిది గంటలపాటు జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ఇది ఇక ఎలాంటి జాప్యం లేకుండా అమలు జరపవలసిన కనీస కార్యక్రమమని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమం జాతీయ చతుర్థ పంచవర్ష ప్రణాళికలో భాగంగా వుండాలని ఆయన స్పష్టపరచారు.

ఈ పథకం చతుర్థ ప్రణాళికలో చేర్చబడేటట్టు చూడవలసే చాలాముఖ్యమైన విషయం ఈ నిరంతర క్షామ ప్రాంతాల సమస్య తీవ్రతను తెలియజేయడానికి ఈనాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయమై ప్రధాన మంత్రిని, కేంద్ర ఆర్థికమంత్రిని ప్లానింగ్ కమీషన్‌ను, ఇతరులను కలుసుకుంటారని,ఈ రాష్ట్రాలముఖ్య మంత్రులు కేంద్రంచేతఇప్పించగలుగుటలో విజయంసాధించగలిగినరోజు "నా జీవితంలో గొప్ప సుదినంగా గండు" అని ఆయన అన్నారు.

ఇంత అతి ప్రధానమైన తీర్మానంపై సభలోని అన్నిపక్షాలవారు తనను బలపరచినందుకు వారికి ఆయన ముమ్మొందుగాకృతజ్ఞత తెలియజేశారు. ఈ బృహత్పథకానికి అనుమతిరాకపోతే రాష్ట్రంలో దాదాపు 59,000చదరపు మైళ్ళ నిరంతర క్షామ ప్రాంత సమస్యను పరిష్కరించకుండా వుండగలదని ఆయనఅన్నారు.

నగరంలో శాంతిభద్రతలు

చర్చపై తీర్మానానికి నోటీసు ఇవ్వవలసిందిగా సభ్యునికి స్పీకర్ ఆదేశం

హైదరాబాద్, జులై 7:—నేడు శాసన సభలో ప్రశ్నోత్తరాల అనంతరం శ్రీ. రామచంద్రరావుదేశపాండే [స్వతంత్ర] నగరంలో హిందువులపై "ముస్లిం గూండాల హింసాచర్యల"పై సభలో చర్చించాలన్నారు.

ఇటీవలి ముస్లింపండుగ సందర్భంలో ఎక్కి బిషన్ గౌండ్సులో తిరుపతిదేవాలయంసమీపాన బ్రద్దలు గొట్టినట్లు 'డైలీమిలాప్'అనే ఒక ఉర్దూదినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. "హిందువులపై ముస్లింగూండాలహింసా కాండను" సూచించేవిధంగా కత్తిపోట్లకు సంబంధించి, హత్యలకు సంబంధించి అనేక కేసులు తెలియ వస్తున్నవని ఆయనఅన్నారు.

నగరంలో ప్రతిపక్కరు తమ ప్రాణానికి ఆస్తికీ ప్రమాదం సంభవించనున్నదని భావిస్తున్నారని, ఈ విషయంపై రెండు గంటలు చర్చ జరగాలని శ్రీ దేశపాండే అన్నారు.

ఆవిధంగా తీర్మానానికి నోటీసు ఇవ్వవలసిందని, వ్యవధివుంచి తాను దానిని పరిశీలించగలనని స్పీకర్, ఆ సభ్యుని కోరారు

హైఫాంగ్‌పై తిరిగి అమెరికన్ విమాన దాడులు

సైగాన్, జులై 7 :— ఉత్తర వియత్నామ్‌లోని హైఫాంగ్ ఓడరేవువద్ద అత్యంత ప్రధానమైన ఇంధన గిడ్డంగులపై అమెరికన్ విమానాలు నేడు తిరిగి దాడులు సాగించినట్లు అమెరికా సైనిక కార్యాలయం ప్రకటించింది.

శ్రీ కేవల్ సింగ్

న్యూఢిల్లీ, జులై 7 :— శ్రీ టి. యన్. కౌల్ స్థానే శ్రీ కేవల్‌సింగ్‌ను మాస్కోలో ఇండియా రాయబారిగా నియమించినట్లు నేడిక్కడ అధికారికంగా ప్రకటించారు. శ్రీ కేవల్‌సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇండియా హైకమీషనర్‌గా వుంటున్నారు.

శ్రీ కేవల్‌సింగ్ నూతన పదవీ బాధ్యతలను ఆగస్టులో స్వీకరించగలరని తెలుస్తున్నది.

చిత్రజగత్తు

"మహానుభావా! అన్ని లీపిడు వర్షాలు ఏ నెల్లో పడతాయంటారు?"

"మధుమేహం" డాక్టరుగారి రాక

శివరామకృష్ణప్రసాద్ 80విశేళ్ళలు రు. 15
స్పెషల్ క్లాసు రు. 25/-



అతిమూత్రం, దాహం, సుగరు (diabetes) రక్తపు పోటు తగ్గించి నరములకు విశేషబలం చేయు ఏ. కొంతకాలం సేవించిన వ్యాధి పూర్తిగాపోయి తిర్గిరాదు. మేహామచ్చలు, తెలుపు, ఎరుప్, నలుపు, చెవుపుళుపు, అరికాళ్ళలోపుళ్ళు, చర్మవ్యాధులు, కీళ్ళనొప్పులు, భగందరంపోగొట్టును. అజీర్ణం మలబద్ధం పోగొట్టి ధాతుపుష్టి, పుష్టి చేయును. కడుపు నొప్పులు, పరిణామశూలకు ప్రత్యేకచికిత్స. డాక్టరుగార్ని ఈ క్రింద సంప్రదించువేళలు: ఉ 7 గం. సా 4 గం.

శనివారం: 10—7—66 శంకర్ కేఫ్ మ. 12 గం. నుంచి
ఏలూరు: 11 జూలై ఇంద్రభవన్
విజయవాడ: 12 జూలై పల్లంరాజా శేషయ్యగారివత్రం, సామారంగంచౌకు.
గుంటూరు: 13 ఉడిపి శ్రీకృష్ణభవనం
తెనాలి: 14 జూలై రత్నంలాడ్జి
ఒంగోలు: 15 జూలై కాఫ్చిన్ కేఫ్
వెల్లూరు: 16 జూలై హోటల్ శాంతి
తిరుపతి: 17 జూలై బాలాజీలాడ్జి.
చిత్తూరు: 18 జూలై శాంతివిహార్ లాడ్జి
కడప: 19 జూలై అప్పు అయ్యరుహోటల్
అనంతపురం: 20 శాంతినివాస్ లిక్కి తింగురూమ్సు
హిందూపురం: 21 సంజాడేశ్వర బిల్డింగ్సు
హైదరాబాద్: 25, 26 జూలై బృందావనం లాడ్జి, స్టేషన్ రోడ్
వరంగల్: 27 జూలై హోటల్ నటరాజ్
ఖమ్మం: 28 జూలై మైసూరుకేఫ్
విజయనగరం: 30 జూలై జ్యోతివిహార్
విశాఖపట్నం: 31 జూలై హోటల్ విశాఖ.

డా. పెద్దింటి శివప్రసాద శాస్త్రి, మెయిన్‌రోడ్, రాజమండ్రి—1.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు ఆపరేషను సర్కిలు

వేలం నోటీసు

స్టేటు ఎలక్ట్రిసిటీ బోర్డువారు ఏ డి ని 2730 [బెడ్‌ఫోర్డ్‌వేన్] శ్రీకాకుళం ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఆవరణలో 27.7.66 తేదీని బహిరంగముగా వేలము వేయబడును. పదరు నోటీసులు తగు పత్రములు డిప్యూటీ చీఫ్ అక్కౌంటెంట్ డివిజనల్ ఆఫీసు పేరున రు. 1.02 శ్రీకాకుళం స్టేటు బ్యాంకు ద్వారా డ్రాఫ్ట్‌ద్వారా చెల్లించి పొందవచ్చును.

పై నుదహరించిన వేలం, ఆఫీసు పని వేళల్లో కార్యాలయములో అసిస్టెంటు యింజనీరు ... కావచ్చును.

(సం) పి. హెచ్. రోశయ్య, డివిజనల్ ఎలక్ట్రికల్ యింజనీరు, శ్రీకాకుళం.

వేలం నోటీసు

పనికిరాని లారీలు, జీపులు, అరుమూపన్న 701 టైర్లు, వివిధ సైజులలో, అనుకూలమైన లాట్లలో బహిరంగ వేలముసందు 3—8—66 మ. 2 గం.కు గార్లదిన్నె, మెకానికల్ డివిజన్, ఎగ్జిక్యూటివు యింజనీరువారి గార్లదిన్నెలో మెషినరీ యార్డు వద్ద అమ్మబడును. పాట పెట్టదలచినవారు 3—8—66 లోగా రు 1— నగదుగాగాని, మణియార్డరుద్వారాగాని చెల్లించి గార్లదిన్నె మెకానికల్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ఇంజనీరు నుంచి వేలం అమ్మకం నోటీసు షరతుల వివరాలు పొందవచ్చును.

అనంతపూరుకు గార్లదిన్నె 10 మైళ్ళ దూరంలోవున్నది. గుంతకల్—అనంతపూర్, బెంగుళూరు — మీటర్‌గేజి లైను మీదుగా రైలుద్వారా చేరవచ్చును.

(సం) పి. ఆర్. గోపాలకృష్ణరెడ్డి, సూపరింటెండింగ్ యింజనీర్, హెచ్ ఎల్‌సి సర్కిల్: అనంతపూర్.

కాఫీ బోర్డు

డిప్యూటీ చీఫ్ కాఫీమార్కెటింగ్‌ఆఫీసరుఆఫీసు, పో.బా. నం. 705, ఆర్.ఎస్. పురం. పో.ఆ., కోయంబత్తూరు—2

టెండరు నోటీసు

బోర్డుయొక్క పూల్‌డిపో, కరప్పై వద్ద పడియున్న 80 కి.గ్రాం కెపాసిటీగల [ఒకసారివాడబడిన] 20,000ల [ఇరువది వేలు మాత్రమే.] ఖాళీ గోతములను కొనుటకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

ఇతర వివరములు అసిస్టెంట్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసర్, కాఫీ బోర్డు, పో. బా. నం. 705, ఆర్. ఎస్. పురం, కోయంబత్తూర్—2. వద్దనుండి పొందవచ్చును.

కోయంబత్తూరు నందు టెండర్లు తీసుకొనబడు కడపటి తేదీ 15—7—66, సా. 5 గం.లు.

ఆర్. నారాయణ అయ్యంగారి, డిప్యూటీ చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసర్. కోయంబత్తూర్, 29—6—1966.

రోమ్ నగరానికి భారత ఆర్థికమంత్రి రాక

రోమ్, జూలై 7:— భారత ప్రభుత్వం ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురి నిన్న ఇక్కడకు వచ్చారు. ఇక్కడ వుండే రెండు రోజులలోను ఇటలీ ఇండియాల మధ్యఆర్థికసహకారాన్ని పెంపొందించే అధికారులతో సంభాషిస్తారు

శ్రీ పరాభవనామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి
1966 జూలై 8, శుక్రవారం
బహుళ పంచమి ఉ. 6—41 వరకు
పూ. భా. పూర్వ
వర్జ్యం: ఉ.10—13 ను 12—00వరకు

దివ్యప్రేమ నిరపేక్షం

వ్యక్తులయెడ ప్రసరించెడుప్రేమ దివ్యప్రేమ మానవప్రేమవలె ఆయా వ్యక్తులనుండి తిరిగి ఏమియూ లపేక్షించదు. వ్యక్తిగత మైన స్పృహకే అది అహంకారప్రేరితము కాదు. అయ్యది అంతర్గతమైన ఆత్మనుండి ఆత్మకు ప్రసరించేంది దివ్యప్రసారం.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1966 జూలై 8, శుక్రవారం

జాతీయ పథకంగా క్షామనివారణ

ఇటీవల తిరుపతిలో ఆంధ్ర, మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు చేరి క్షామ నివారణకై జాతీయ పథక మొకదానిని కేంద్రంచేత చేపట్టింప సంకల్పించిన దాని పర్యవసానమే రాష్ట్ర శాసనసభలో ఈవిషయం గురించి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు ప్రత్యేక శ్రద్ధతో ప్రవేశపెట్టిన తీర్మానం. రాష్ట్ర శాసనసభల సంపూర్ణ బలంతో ఈవిషయాన్ని కేంద్రం ముందుకు తీసుకొని వెళ్లడం జరిగితే తప్ప, కేంద్రం కూడా దీనిని గురించి ప్రత్యేక శ్రద్ధతో ఆలోచించి తగు నిర్ణయాలు చెయ్యడం సంభవించ నేరదు.

క్షామం అనేది దీర్ఘ వ్యాధివలె పట్టుకొని పీడిస్తున్న ప్రాంతాలు దేశంలో కొన్ని ఉన్నాయనీ, వాటికి సుభిక్షం కల్పించాలంటే పెద్దయెత్తున జాతీయ పథక మొకటి రూపొందించడం కంటె మార్గాంతరం లేదనీ కేంద్రానికి నచ్చజెప్ప వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏలనంటే, ఈ ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాలలోనివి కావడం చేత, వాటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే కాని తనది కాదని కేంద్రం మిన్నకుండడం జరుగుతున్నది. వాటివిషయమై చేయవలసిన దంతా చేసి వాటినిపూర్తిగా ఉద్ధరించగల తాహతూ, స్తోమతూ రాష్ట్రాలకు లేదు.

వేర్వేరు రాష్ట్రాలలో భాగాలుగా ఉండబట్టి ఈ ప్రాంతాలు వేర్వేరుగా లెక్కకు వస్తున్నాయి గాని, ప్రకృతిసిద్ధమైన లెక్కలో మాత్రం ఇదంతాఒకటే ప్రాంతం. ఇటు తూర్పు కనుమల నుండి అటు పడమటి కనుమల వరకూ తెంపు లేకుండ విస్తరించుకొని వున్న ప్రాంతమిది. మూడు పంచవర్ష ప్రణాళిక లిప్పటికి గడిచినా వీటి సమస్యను ప్లానింగు కమిషన్ గుర్తించడం జరగలేదు. అదికేవలం వారి దోషమనడానికి కూడా వీలులేదు. గుర్తించేటట్లు చెయ్యని మన ప్రయత్న లోపం కూడా దీనికి జవాబుదారీ వహించ వలసినదే. ఏమైతేనేమి, దీని ఫలితంగా ఈ ప్రాంతీయుల కళ్లనీళ్ళ తుడుపుకు ఏవో కొన్ని చిల్లర మల్లర పనులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం మాత్రమే ఇంతవరకూ నడిచిన విషాదగాథ.

ఆంధ్ర ప్రదేశంలో ఈ ప్రాంతం రాయలసీమగా లోకప్రసిద్ధి కెక్కింది. పూర్వం రత్నాల సీమగా దీనికి పేరుండేది. ఇప్పుడా రత్నాలను వెలికితీసే ప్రయత్నాలు కూడ ఏమంతగా జరగడంలేదు. అయినా ప్రజలు తినేవి రాళ్ళు కావుగదా. రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలుకూడ వేనొక ప్రక్క అవిచ్ఛిన్నంగా కొనసాగడం అవసరం. అనావృష్టి ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలంటే, ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం అందుకెంతగానో సహాయకారి కావాలి. అందుబాటైనంతలో నదీ ప్రాజెక్టులకు తోడు భూగర్భ జలధారాలను వెలికిదెచ్చే ప్రయత్న మొకటి ప్రత్యేక శ్రద్ధతో కొనసాగాలి. అన్నే, వివిధ పరిశ్రమలకు ఉపయోగపడే ప్రకృతి సంపదను కూడా గట్టి ప్రయత్నం కూడ

ఇందుకు ప్రప్రథమంగా జరగవలసినది సమగ్రమైన పరిశీలన. ఆధునిక విజ్ఞాన యుగంలో ఈ పరిశీలనా పద్ధతులు కూడ వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందాయి గనుక, అవసరాన్ని బట్టి అంతర్జాతీయ సహకారాన్ని కూడ అందిపుచ్చుకొని సమగ్ర పరిశీలనను సత్వరం జరిపించాలనీ, ఆ పరిశీలనా ఫలితంగా ప్రారంభించ దగియున్న పథకాలను శీఘ్రమే అమలు జరిగించడానికి ఏర్పాటు చెయ్యాలనీ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం కోరుతున్నది. ఏయే నేలలలో ఎటువంటి పైరులు వెయ్యాలో శాస్త్రరీత్యా నిర్ణయించడం కూడ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యాంశం. అనావృష్టి ప్రాంతమైనా రాయలసీమ నేల సారవంతమైనదే నన్న సంగతి లోక మెరిగినదే.

ఏతావతా ఈ అత్యవసరకార్యాన్ని కేంద్రం స్వయంగా చేపట్టడమే ఇప్పు డవశ్యం జరగాలి. ఇందుకు ప్లానింగు కమిషన్‌ను ఒప్పించడానికై గట్టి ప్రయత్న మొకటి జరగబోతున్నది. ప్లానింగు కమిషన్ గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఇందుకు తప్పక సుముఖంగా వుండి చతుర్థ ప్రణాళికలో ఈ జాతీయ పథకానికి సముచితస్థానం కల్పించడానికి వెనుకాడరనే ఆశిస్తున్నాము. ఈ పథకం అమలులోనికి వస్తే రాయలసీమ స్వరూపమే మారిపోతుంది. తాత్కాలికప్రయోజనాలు గడిచేపనులు ఈలోపున ఎన్ని తల పెట్టి చేయించినావాటివలనఎక్కువ ఫలితం వుండబోదు.

గ్రామోద్యోగులకు రాష్ట్రస్థాయిసంయుక్త సిబ్బంది సమితి

త్వరలో నెలకొల్పే సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 5:— గ్రామోద్యోగులకు రాష్ట్ర స్థాయిలో సంయుక్త సిబ్బంది సమితిని ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్నది.

ఆంధ్రరాష్ట్ర గ్రామోద్యోగుల సంఘాధ్యక్షుడు శ్రీ డి. సత్యనారాయణ నేడిక్కడ రెవిన్యూమంత్రి శ్రీ రామచంద్రారెడ్డిని సందర్శించి గ్రామోద్యోగుల బాధలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించినప్పుడు మంత్రి ఈ హామీ యిచ్చారు.

రెవిన్యూ వసూళ్ళు చురుకుగా సాగనందుకు — గ్రామోద్యోగులపై, ప్రత్యేకించి శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో — భారీఎత్తున అన్యాయంగా శిక్షలు విధిస్తున్నారనే ఫిర్యాదులను విచారిస్తున్నారనే ఫిర్యాదులకు విచారిస్తామనికూడా మంత్రిహామీ యిచ్చారు.

గ్రామోద్యోగుల సర్వీసుపరిస్థితులను, అధికారాన్ని, విధులను వివరిస్తూ సమగ్రబిల్లు వచ్చే ఎన్నికలలోపలే రూపొందే చట్టరూపం ధరించాలని శ్రీ సత్యనారాయణ తెలియజేశారు. విజ్ఞాపన పత్రంలోకూడా ఈబిల్లు అవసరాన్ని ఉదహరించారు.

గ్రామోద్యోగులను సస్పెండ్‌చేయడం, ఉద్యోగంనుంచి తొలగించడం మంత్రిదృష్టికి తీసుకువచ్చారన్నారు. 1962 లో నియమితులైన గ్రామోద్యోగులకు నిర్ణీత యోగ్యతలు లేవని ఉద్యోగంనుంచి తొలగించిన సంఘటనలు కలవనీ, ఈసందర్భంగా ఆర్. డి. ఓ.లు, పక్షపాతంతో వ్యవహరించి అయిదుపస్తాండర్డు వరకు చదివినవారిని ఉద్యోగంలో ఉంచి, థర్డ్‌ఫారంవరకు చదివినవారిని తొలగించారని ఆయన తెలియజేశారు.

రాష్ట్రస్థాయి సంయుక్త సిబ్బంది సమితిలో జిల్లా కలెక్టర్లు ప్రతిజిల్లా గ్రామోద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు.

భద్రాచలం గ్రామోద్యోగులు

భద్రాచల గ్రామోద్యోగులకు జీతాల సమస్యపై త్వరలో చర్యతీసుకొంటానని రెవిన్యూ మంత్రి హామీఇచ్చారని శ్రీ సత్యనారాయణ తెలియజేశారు.

అక్కడి గ్రామోద్యోగులు దాదాపు ఇరవైమంది సాలుకు పన్నెండు పైసలు ప్రతిఫలంగా ఒసంగబడుతున్నారు. ఇతరులతోపాటు వీరికి కూడా మామూలు జీతాల స్కేళ్ళు వర్తింపచేయాలని సంఘం కోరుతున్నది. ఈసందర్భంగా భద్రాచలం ఆర్. డి. ఓ. రిపోర్టుకై ఇంతవరకు వేచియున్నారు. కాని ఆర్. డి. ఓ. నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని శ్రీ సత్యనారాయణ తెలియజేశారు.

శ్రీ సి. ఎస్. ఝూ తో పోలెండు రాయబారి సమావేశం

న్యూఢిల్లీ, జూలై 7 :— న్యూఢిల్లీలోని పోలిష్‌రాయబారి భారత విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ సి. ఎస్. ఝూతో నిన్న కలుసుకున్నారు. బహుశా వియత్నాం పరిస్థితిని గురించి వీరు చర్చించి ఉండవచ్చును.

విజయానికి అత్యాచారమే అంతిమ సాధనమా?

రచన: శ్రీ నందన్‌కాగల్

ప్రియుద్ధానికో ప్రారంభమైన ... యుద్ధం ఎక్కినప్పు సంపుటంపరంగా వారి హెచ్చుతున్నది. ఇది ఇంకా కొన్ని నెలలో, సంపుటాలలో ఏదిచే సూచనలు కనిపిస్తున్నాయి.

రోజురోజుకూ ఓటమి గోతిలోకి చొచ్చుకు పోతున్న ఈ తీరుకు మూలానికి బాధ్యులెవరు? అనే ప్రశ్న వస్తే — అమెరికా ప్రెసిడెంటు జాన్సన్, ఆయనసలహా సమితులు, సైనిక సలహాదారులని జవాబు చెప్పాలి.

గతవారంలో అమెరికనులు హనోయ్, హైఫాంగ్‌లపై విస్తృతంగా బాంబుల వర్షం కురిపించారు. దీనికే లోకం గగ్గోలు పడుతుంటే ఇది కేవలం విష్వేశ్వరపూజేనని, అసలుయుద్ధం ముందున్నదని వాషింగ్టన్ నుంచి వచ్చే వార్తలు ఉద్ఘోషిస్తున్నాయి.

అమెరికా వంచనాశిల్పం

హనోయ్, హైఫాంగ్ నగరాల స్థావరాల పైన జరిపిన ఈ దాడితో, తల దిమ్మతిత్తి ఉత్తరవియత్నాం—అమెరికా షరతులకు తల వూపుతూ సంప్రదింపులకు వస్తే సరేసరి. ఒకవేళ రాకపోతే, అమెరికా ఏమి చెయ్యడానికి నిశ్చయించుకొంది? అనేది మరో ప్రశ్న. అలా జరిగితే జాన్సన్ అవలంబించే వియత్నాం విధానం ప్రకారం, బాంబుల వర్షాన్ని ఉత్తర వియత్నాంలో మరింత విస్తీర్ణానికి పెంచడం జరగవచ్చు. ఇది తలపోయరాని విషయం.

ఉత్తర వియత్నాంమీద విమాన దాడి చెయ్యాలనే భావం జాన్సన్‌కు కల్పించింది ఆయన చుట్టూ వున్న యుద్ధ నిపుణులు. విమానదాడులు ఎక్కువ చేస్తే చైనా భయపడి జోక్యం కల్పించుకోకుండా పూరుకొంటుందని ఈ నిపుణులు ప్రెసిడెంటుకు సలహా ఇచ్చినట్లు వాషింగ్టన్‌లోని విశ్వసనీయమైన వర్గాలు వెల్లడించినాయి. ఇలాటి అసందర్భపు అంచనాలు వేయడం, వంచనా శిల్పంలోకి దిగడం— అన్యాయం.

ఆసియా ఖండంలోని ఒక చిన్న దేశాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనే కోరికతో, అమెరికా తమవద్దగల అణ్వస్త్రాలు మినహా, ఎన్నో మారణాస్త్రాలు ప్రయోగిస్తున్నది.

దేశంలో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక సమస్యల వల్ల, ప్రస్తుత స్థితిలో చైనా ఉత్తర వియత్నాం యుద్ధంలో పెద్దఎత్తున కల్పించుకోవడం అసాధ్యమనే వార్త నిజం కావచ్చు. అంతర్జాతీయ సమస్యల విషయంలోనూ, కమ్యూనిస్టు వర్గంలో ఆదర్శవాదాల విషయంలోనూ మావో, అతని అనుచరులూ తెలివితేటలుగా ఆలోచించగలరు.

అమెరికా విమాన దాడుల్ని తమ స్థావరాల మీదకూడా ఆహ్వానించే చిలిపి చేష్టలకు వారు దూరంగా వుండగలరు. అదీ కాక, ఉత్తర వియత్నాం అమెరికాను ఎదుర్కోవడంకోసం పెద్దఎత్తున వెళ్ళి పడకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా చైనా కొంత సహాయం చెయ్యగలదు!

ఇప్పుడు జరుగుతున్న దాడుల వల్లనాను ఓటుఫ్ గొట్టే యుద్ధంలోకి దిగుతుందా! లేదా! అనేది కాదు అసలు ప్రశ్న. వాటిద్వారా హనోయి ప్రభుత్వం షరతులు లేకుండా సంప్రదింపులకు రావడమనే జాన్సన్ కోరిక తీరుతుందా లేదా? అనేదే ప్రశ్న.

అమెరికా జరిపే విమాన దాడుల వల్ల హనోయ్ ప్రభుత్వంలో దేశభక్తి ప్రజ్వరిల్లి ప్రతిఘటన ఎక్కువ అవుతుందిగాని తగ్గదు. అసలే విమాన దాడులకు హోచిమిన్ ప్రభుత్వం గందరగోళ పడటంలేదు. ప్రజల్ని, ఉన్న పాత కాలపు వాహనాలతోటే త్రైటికి జేరవేస్తున్నారు. శత్రువును ఎదుర్కొనే శక్తి-సహనాలు వీరిలో ఎక్కువగానే వున్నాయి. దీనికితోడు చైనా, రష్యాలనుంచి యుద్ధావసర వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఇతర కమ్యూనిస్టు దేశాలు కూడా సహకరిస్తున్నాయి. కనుక జాన్సన్ అంచనాలు పగటి కలలుగా మారిపోవచ్చు.

సైగాన్‌లో స్థిరత్వం

ఇది కాక మరో రెండు విషయాలు హనోయ్ ప్రజలను స్థిరచిత్తంతో వుంచకలుగుతున్నాయి. ఒకటి— "సమయం మనకు అనుకూలంగా వుంది" అని హోచిమిన్ ప్రభుత్వం చేసిన హెచ్చరిక ప్రజలలో గొప్ప విశ్వాసం కల్పించింది.

అమెరికా కావాలని యుద్ధం పెద్దదిచేస్తే, సైగాన్ ప్రభుత్వం, పతనమవుతుందనీ, యుద్ధంచేసే శక్తి వారిలో మృగ్య మవుతు" దనీ, హోచిమిన్, జనరల్ షియాప్‌లు జోస్యం చెపుతున్నారు. అలా జరిగేపక్షంలో వియత్నాం గుకూ, నేషనల్ లిబరేషన్ ఫ్రంటుకు బలమేర్పడుతుంది. ఎయిర్ మార్షల్ కీ పరిపాలన లోగల బలహీనత అందరికీ తెలుసు. అతడు సుస్థిరమైన ప్రభుత్వానికి పునాదులు వేయగలడనే నమ్మకం దక్షిణ వియత్నాం ప్రజలలో మృగ్యం.

పోతే రెండవ విషయం — జాన్సన్ అవలంబించిన విధానంపైన ప్రముఖ రాజ్యాల నిరసన హనోయ్ ప్రభుత్వానికి వేసవిలో మలయ మారుతంలాగా కొంత హాయి కల్పించవచ్చు.

ఫ్రాన్సు, సోవియట్ దేశాలు రెండూ అమెరికా విధానాన్ని ఖండించినాయి తీవ్రంగా. బ్రిటిష్ ప్రధాని వియత్నాం సమస్యపైన ఒక ప్రత్యేక దృష్టి కల్పించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు హనోయ్ ప్రభుత్వానికి బలం సమకూర్చాల విషయంలో సందేహం లేదు.

అంతర్జాతీయ సంఘం, అమెరికా ఒక్కటిలా సరసిస్తున్నా ఆదేశాన్ని మందలించి, మంచి దారికి తేలేకపోతున్నాయి. భగవంతుడు మరసంభవిచే యోగానికంతర్జాతీయ సమితియ్యాలం ఆస్తమించింది. ప్రపంచ శాంతికి వియత్నాం యుద్ధం పెద్ద విఘాతమని అందరికీ తెలుసు. తెలియనిదల్లా ఒక్క భద్రతా సమితికే!

ఉథాంట్, శాంతికోసం చేసే విజ్ఞప్తులన్నీ అంతర్జాతీయ సంస్థ బలహీనతను వెనోళ్ల చాటుతున్నాయి. ప్రెసిడెంట్ జాన్సన్ ఏలాటి శిక్షకు గురికాకుండా ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరించవచ్చు. కాని తన దేశంలోని ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించగలడా అనేది సమస్య. ఆయన్ని మంచి త్రోవకు మరలించే అవకాశం దానికి కొంత వుంటుందని ఆశించవచ్చు.

అమెరికన్ ప్రజల ప్రతిఘటన

వియత్‌కాంగ్, హనోయ్ ప్రభుత్వాలను గురించి అమెరికా వేసుకొన్న అంచనాలన్నీ తప్పిపోయినాయి. సమరం ఉధృతం చేయడం ద్వారా సంప్రదింపులకు రప్పించవచ్చునే పాచిక కూడా పారలేదు. ఒకవేళ అలా సంప్రదింపులకు రానిమంటూ తటస్థిస్తే ఈలోపల ఎందరో వియత్నాం, అమెరికన్ యువకులు తమ ప్రాణాలతో యుద్ధదేవత ఋణం తీర్చుకోవలసి వుంటుంది. వియత్నాం సంక్షోభం సమసిపోవాలంటే, అమెరికా ప్రజల ప్రతిఘటన ఒక్కటే మార్గం.

ఇదివరలో ఈ ప్రతిఘటన ఒక్క విద్యార్థి బృందంలోనే వుండేది. ఇప్పుడు వ్యాపార, కార్మిక, మత వర్గాలలో కూడా ప్రాకింది. ఇంతవరకూ జాన్సన్ విమర్శకులను, విమర్శిస్తూ వచ్చాడు. కాని ఇప్పుడా అవకాశం తగ్గుతున్నది. ప్రజలప్రతిఘటన కొద్దిమాసాలు సాగితే 'అంత బలవంతుడూ' తన ఉద్దేశాన్ని మార్చుకోక తప్పదు. ఇంకొక విచిత్ర మేమంటే — విమర్శకులలో డెమోక్రాట్లు కంటె రిపబ్లికనులే ఎక్కువమంది వున్నారు. కనుక నవంబరులో వచ్చే మిడ్‌టర్మ్ ఎన్నికలతో వియత్నాం సమస్య "ఎన్నికల సమస్య" కావచ్చు. జాన్సన్ ప్రభుత్వాన్ని కొంచెం ఉయ్యాల వూగించవచ్చు.

అంతర్జాతీయ చర్యలవల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశా లున్నాయి. వియత్నాం యుద్ధం మూలంగా తమ దేశం అంతర్జాతీయ దృష్టి నుంచి వేరుచేయబడుతున్నదని అమెరికను ప్రజలు గ్రహిస్తే— వియత్నాం సమస్యను వెంటనే పరిష్కరించమనీ, శాంతి మార్గాన్ని అన్వేషించమనీ, వారు జాన్సన్‌పై ఒత్తిడి తీసుకురావడం తథ్యం.

పూర్తి మద్యనిషేధానికి ముఖ్యమంత్రుల సౌముఖ్యం

పత్రికా విలేఖరుల సమావేశంలో శ్రీ జె. ఎల్. హథీ ప్రకటన

త్రివేండ్రం, జూలై 7 :— దేశమంతటా పూర్తి మద్యనిషేధాన్ని అమలుపరచవలసిందిగా గట్టిగా సిఫార్సుచేస్తూ టేక్‌చంద్ కమిటీ వారు అందజేసిన నివేదికలోని వివిధాంశాలను కూలంకషంగా చర్చించునిమిత్తం ముఖ్యమంత్రులు డిసెంబరునెలలో సమావేశం కాగలరనీ, దాదాపు రాష్ట్రప్రభుత్వాలన్నీ మద్యనిషేధం అమలుపట్ల సుముఖంగా ఉన్నవనీ, అయితే, అమలువల్ల వచ్చే ఆర్థిక నష్టాన్ని కేంద్రం పూరించవలసి వుంటుందని యివి కోరుతున్నవనీ దేశీయాంగ వ్యవహారాల ఉపమంత్రి శ్రీ జె. ఎల్. హథీ నేడు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

మద్రాసులో 800తులాల దొంగ బంగారం

మద్రాసు, జూలై 7:— మీనంబాకం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిన్న మధ్యాహ్నం ఒకలక్ష 20 వేల రూపాయల ఖరీదుచేసే 800 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారంపై విదేశీ గుర్తులుకూడా వున్నాయి. బొంబాయినుంచి కారవెల్లి విమానంలో వచ్చిన యిద్దరు ప్రయాణికులవద్ద ఈ బంగారం దొరికింది.

వీరిద్దరుకూడా భారతీయులే. విచారణ కోసం వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

రష్యాలో 55 మంది "ఇందిరలు"

న్యూ ఢిల్లీ, జూలై 7:— రష్యాలో యాభై అయిదుమంది 'ఇందిరలు' ఉన్నారు. వీరితో చాలామందితో నాకు పరిచయం వుంది—అని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు. ప్రధాని రష్యా వెడుతున్న సందర్భంగా ఇండో—సోవియెట్ కల్చరల్ సొసైటి ఏర్పాటుచేసిన విందులో ప్రసంగిస్తూ ప్రధాని ఈవిషయం తెలియజేశారు.

ఆ 'ఇందిరల' తల్లి తండ్రులు అప్పుడప్పుడు తమ పిల్లల ఫోటోలు నాకు అందచేస్తున్నారు. వారంతా భారతదేశానికి ఆప్తమిత్రులుగా వుండగలరని నా ఆశాభావం. భారతదేశాన్ని గూర్చి బోధించాలనే వుద్దేశ్యంతో వారికి కొన్ని చిత్రాలు, సారస్వతం పంపుతున్నాం—

'నేను శివాజీమీద ఒక చిన్న కథవ్రాసి రష్యాలో ఒకరికి పంపాను. వారా కథచూసి ఎంతో మెచ్చుకొని, వాళ్ల కుమారుడికి 'శివాజీ' అని నామకరణం చేశారు — అన్నారు ప్రధాని.

అంతకు ముందు రష్యాసే ప్రతినిధి ప్రసంగిస్తూ — శ్రీమతి ఇందిరాగాంధీ రష్యాలో సంచారం చేసినప్పుడు ప్రజలామెను చూచి ఎంతో ఆనందపడి, తమ బిడ్డలకు ఆమె పేరు పెట్టుకొన్నారు అన్నారు.

జంటనగరాలలో పొడిపాలుఅమ్మకం

హైదరాబాద్, జూలై 6:—జంటనగరాలలోని ... డిపోలలో జూలై 10 వ తేదీనుంచి "పొడిపాలు" అమ్మబడతాయని పాలసరఫరా శాఖ ప్రతినిధి ఆంధ్రప్రభ విలేఖరికి తెలియచేశాడు. పాలసరఫరా స్కీముక్రింద యిక్కడ కొద్దిమంది ప్రజలకే పాలు సప్లయి చేయబడుతున్నాయి.

విజయవాడనుంచి, నగరప్రాంతగ్రామాలనుంచి వచ్చేపాలు జంట నగరాలలో ప్రజలకు ఎంతమాత్రం చాలడంలేదు. వేసవివల్లా, అనావృష్టివల్లా పాలకొరత మరింతగా ఏర్పడింది.

అందువల్ల బొంబాయి హెలుస్ఫ్లాయి శాఖనుండి పాలపొడిని తెప్పించి 'పొడిపాలు' అమ్మడానికి నిర్ణయించారు. ఈ పాల ఖరీదు లీటర్ ఎనభైఐదు పైసలు ప్రస్తుతం లీటర్ ఖరీదు ఒకరూపాయి.

లైసెన్సులేని 240 రేడియోల పట్టివేత

విశాఖపట్నం, జూలై 7:— విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలోని తంతితపాలాశాఖ స్క్వాడు యిటీవల దాడి జరిపింది. ఆ శాఖ పరిశోధక ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. వెంకయ్య రేడియో లైసెన్సు లేకుండా ఉన్న 240కేసులను ఈ దాడిలో కనుగొన్నారు. నేరస్తులకు భారత వైర్‌లెస్, టెలిగ్రాఫ్స్ చట్టం క్రింద శిక్షలు విధింప బడినవి. [ప.ఐ.]

ఎల్. ఐ. సి. ఉద్యోగుల సమైక్య దినం

హైదరాబాద్, జూలై 5:— జంటనగరాలలోని దాదాపు వెయ్యిమంది యల్. ఐ. సి. ఉద్యోగులు 'సమైక్యదినం' జరిపారు. ఆటోకమిషన్‌పద్ధతి ప్రవేశపెట్టినందుకు వారు నిరసన వ్యక్తంచేశారు.

సరిహద్దు సమస్యపై కేరళ ప్రభుత్వానికి మైసూరు లేఖ

ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప ప్రకటన

బెంగుళూరు, జూలై 6:— మైసూరు-మహారాష్ట్ర, మైసూరు—కేరళ సరిహద్దుల విషయంలో కాంగ్రెస్ కార్యవర్గ నిర్ణయాన్ని తమకు ఆమోదయోగ్యం ... హాయాలను వ్యక్తంచేయు ... మైసూరు ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప కేరళ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాస్తున్నారు.

ఢిల్లీనుంచి నేడిక్కడకు తిరిగి వచ్చిన శ్రీ నిజలింగప్ప విలేఖరులతో మాట్లాడుతూ కార్యవర్గ నిర్ణయం మూడు రాష్ట్రాలకు సంబంధించినదిగనుక కేరళ ప్రభుత్వ వైఖరిని తాను తెలుసుకోవాలని, అందువల్ల తాను లేఖ వ్రాస్తున్నానని చెప్పారు.

ఈ ప్రాతిపదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు తానిక వాయిదావేయనని చర్చలకు బెంగుళూరు రావలసిందని ఒకటి రెండురోజులలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాస్తున్నానని ఆయన చెప్పారు.

సరిహద్దు సంఘం అధికారాలను నిర్ణయించకుంటే ఆ సంఘాన్ని ఏర్పాటుచేయరాదన్న మైసూరు ప్రభుత్వవాదాన్ని కాంగ్రెస్ కార్యవర్గం అంగీకరించిందని మైసూరు ముఖ్యమంత్రి అన్నారు.

సంఘంలో ఒకరుంటారా? ముగ్గురుంటారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ సంఘం అధికారాలను నిర్ణయించినపిదప కార్యవర్గం చెప్పవలసిన విషయం ఇది అన్నారు శ్రీ నిజలింగప్ప. సరిహద్దు సంఘం అధికారాలను నిర్ణయించాలని తమ సూచనను కార్యవర్గం ఆమోదించడం రాష్ట్రం సాధించిన ఒక లాభమని ఆయన చెప్పారు.

ఎన్నికలకు ముందే ఈ సంఘాన్ని నియమించాలని ప్రశ్నించగా ఆవిషయం యిప్పుడే చెప్పజాలనన్నారు ఆయన.

సరిహద్దు సంఘంలో కార్యవర్గం మొదట నిర్ణయించినట్లు ఒకరుగాక ముగ్గురు సభ్యులుండాలని మైసూరు కోరుతున్నది.

కార్యవర్గ నిర్ణయం దృష్ట్యా మైసూరులో ఆందోళన కొనసాగించడం అనవసరమని అందువల్ల ఆందోళన విరమించవలసిందని ప్రజలను కోరానని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అనావృష్టి ప్రాంతాలను సందర్శించవలసిందిగా తాను ప్రధానిని కోరానని, ఆమె బహుశః ఆగస్టులో రావచ్చునని, పిదప కృష్ణ యిరిగేషన్ ప్రాజెక్టు ఆర్థికసహాయాన్ని కూడా ప్రధానిని కోరానని శ్రీ నిజలింగప్ప చెప్పారు.

మాస్కోలో భారతీయ మంత్రులు

వాణిజ్య, వ్యవసాయ సమస్యలపై సోవియెట్ అధికారులతో చర్చ

మాస్కో, జూలై 7 :— ఇద్దరు భారత ప్రభుత్వ మంత్రులు నిన్న యిక్కడ సోవియెట్ అధికారులతో ఉన్నతస్థాయిని వాణిజ్యాన్ని గురించి రష్యా ఇండియాకు చెయ్యదగు సహాయాన్ని గురించి చర్చలు ప్రారంభించారు.

భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రి శ్రీ మనూభాయిషా సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ నికోలై టోలిషేవ్‌ను కలుసుకుని రూపాయి విలువ తగ్గింపు మూలంగా రెండు దేశాల వాణిజ్యంలోను ఏర్పడిన చిక్కులను గురించి చర్చిస్తున్నారు.

భారత ప్రభుత్వ ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ఇండియా వ్యవసాయ పథకాలకు, సోవియెట్ సహాయానికి గల అవకాశాలను గురించి చర్చించడంకోసం సోవియెట్ వ్యవసాయమంత్రి శ్రీ వ్లాడిమిర్ మిట్స్‌కేవిచ్‌ను కలుసుకొంటున్నారు.

వారంరోజుల క్రితమే ప్లానింగు మంత్రి శ్రీ అశోక్‌మెహతా యిక్కడకు వచ్చి చతుర్థ ప్రణాళికా కాలంలో భారత పారిశ్రామిక పథకాలకు రష్యా చెయ్యదగు కొత్త సహాయాన్ని గురించి సంభాషణలు సాగిస్తున్నారు.

డిగోల్ ప్రత్యేక రాయబారి

ఢిల్లీకి ఆదివారంనాడు రాక

న్యూఢిల్లీ, జూలై 7:— ప్రెసిడెంట్ డిగోల్‌తరఫున యథార్థ పరిస్థితినితెలుసుకొనడానికోసం యిప్పుడు హనోయ్‌వచ్చివున్న ప్రెసిడెంట్ డిగోల్ ప్రత్యేక రాయబారి శ్రీ జీన్ సెయింటెనీ ఆదివారంనాటి సాయంకాలంన్యూఢిల్లీకి వచ్చి, రెండు రోజులుంటారు.

వియత్నాంలో శాంతి స్థాపనావకాశాలపై భారత ప్రభుత్వోద్యోగులతో చర్చిస్తారు. రక్షణమంత్రి శ్రీ చవన్‌ను, హోంమంత్రి శ్రీ నందాను, విదేశాంగమంత్రి శాఖ కార్యదర్శి శ్రీ సి. ఎస్. ఝాను కలుసుకుంటారు.

శ్రీ సెయింటెనీ తో చర్చలవల్ల హనోయ్‌పై అమెరికా విమాన దాడి దృష్ట్యా కొత్త శాంతి ప్రయత్నాలపట్ల ఉత్తర వియత్నాంవైఖరి తెలుసుకునే అవకాశం భారత ప్రభుత్వానికి కలుగు తుంది.

కయిరోలో కొత్త భారత రాయబారి

ప్రెసిడెంట్ నాసర్ కు అధికారపత్రాల సమర్పణ

కయిరో, జూలై 7 :— యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌కు ఇండియా కొత్తరాయబారిగా నియమించబడిన శ్రీ అప్పాపంత్ ప్రెసిడెంట్ నాసర్‌కు నిన్న తన అధికారపత్రాలను సమర్పించారు. ఇంతకు ముందు యిక్కడ భారతరాయబారిగావున్న శ్రీ ఎస్. ఎస్. హక్సార్ హేగ్‌లో రాయబారిగా నియమించబడ్డారు.

రాష్ట్రంలో అయిదు కొత్త ప్రభుత్వ కళాశాలలు

హైదరాబాద్, జూలై 7:— ఈ సంవత్సరం తాడేపల్లిగూడెం, ప్రొద్దుటూరు, మాచర్ల, కందుకూరు, చీరాలలో [స్త్రీలకళాశాల] అయిదు ఆర్ట్సుఅండ్ సైన్స్ ప్రభుత్వ కళాశాలలు నెలకొల్పబడ్డాయి.

తాడేపల్లిగూడెం, సైన్సు అండ్ ఆర్ట్సు కళాశాలలో పి. యు. సి., మొదటి బి.ఎస్‌సి. రం కోర్సు—మాచర్ల, ప్రొద్దుటూరు, చీరాలలో పి. యు. సి. కోర్సులు మాత్రం ప్రారంభించారు. వీటికి ప్రిన్సిపాల్సు త్వరలో నియమింపబడతారని ప్రకటించబడింది.

గ్రహబలం

9-7-66 శనివారం

ఉదయం : వృత్తి వ్యాపార సంబంధమైన పనులకు, ప్రయత్నాలకు, మార్పులకు, యోగ్యతకు పోటీవంటి సంఘటనల నెదుర్కొనుటకు, అధికారుల సందర్శనాలకు అనుకూలం.

సాయంత్రం : ప్రయాణాలకు, అధికారుల సందర్శనలు అంతగా అనుకూలించవు.

మేషం : ప్రయాస తప్ప ప్రయోజనం కనుపించదు. తెలియకచేసేసస్నేహాలు అశాంతికి కారణ మగును. ... అతిగా నమ్మకండి. దూరద ... యం చేయవద్దు.

వృషభం : ... వృత్తిలో ... సహాయములు, గౌరవవర్ధనలాభములు సమకూరుతవి. ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలిస్తవి.

మిథునం : విరోధులకు చక్కగా బుద్ధిచెప్ప కలుగుతారు. వృత్తిలో ప్రోత్సాహం; ప్రయోజనం స్థిరాస్తి మూలక ధనలాభం, సమకూరుతవి. ఆరోగ్యం అంత బాగుండక పోవచ్చు.

కర్కాటకం : పరధర్మాన్ని ఆశ్రయించి, స్వధర్మానికి హాని కలిగించుకోవద్దు. అయినవారితో వాదాలు, భేదాలు రావచ్చు. వ్యయప్రయాసలకోర్చి, వ్యాపార వ్యవహారాలలో కొంత ప్రయోజనం సాధిస్తారు. ప్రయాణాలు సాగుతవి.

సింహం : అన్నివిధాలా జాగ్రత్త చూపవలసిన సమయం. బాధ్యతల పనులలో ధనసంబంధమైన విషయాలలో పొరపాట్లు దొర్లుతవి. నమ్మకంతో మోసగించేవా రుంటారు. వృత్తి మార్గాలలో దైవికంగా కొంత మేలు ఏరుపడుతుంది. రావలసినడబ్బు చేతికి అందుతుంది.

కన్య : ప్రయత్నము పరిశ్రమ ఫలిస్తున్నవి. ఇతరులకే కాకుండా స్వవిషయంలో కూడా కొంత ప్రయోజనం సమకూరుతుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయక మవుతవి.

తుల : సద్బుద్ధియును, సత్కార్యాచరణమును, ... గీతాదులయందు ప్రీతియును, ... యత్న ధనలాభమును, వ్యవహార జయము మొదలగు శుభములు జరుగును.

వృశ్చికం : ఏ విషయంలోనైనా మూఢనమ్మకాలు తగవు. మోసపోగల అవకాశములున్నవి. ధనాదాయ మార్గాలలో ఆందోళనలవలన రాజీపడుకుని తృప్తిపడటం మంచిది. అత్యాశకు పోతే ఆసలుకే మోసం కలుగవచ్చు.

ధనుస్సు: నిరాధారంగా నిందలుమోపి, వాదాలకు దిగేవా రుంటారు. ఎంత ఓర్పుగావుంటే అంత మంచిది. వృత్తి మార్గాలలో పోటీ కనుపిస్తుంది. ప్రత్యక్షంగా జరిగే అపకారం ఏదీ ఉండదు. మార్పులనుగూర్చి తొందర పడవద్దు.

మకరం : భయ సందేహాలు తొలగిపోతవి. ఆలోచనలకు తగినమార్గం, అవసరమైన ధనం ఆదరాభిమానాలతో ఆదుకునే స్నేహం, వృత్తి వ్యాపారాలలో ప్రయోజనం లభిస్తవి.

కుంభం : వృత్తిలో అనుకూలత కనుపించదు. తోటివారితో అనవసరమైన పేచీలువస్తవి. ప్రసంగాలలో తొందరపాటుతగదు. కుటుంబవిషయాలలో ఖర్చులు పెరుగుతవి. బయట పడకుండా ఏదోవిధంగా సర్దుబాటు చేసుకొనవలసి వుంటారు.

మీనం : పరిస్థితులు అనుకూలించి, ప్రయత్నాలు, పరిణామాలు సుముఖంగా సాగుతవి. సమయంలో మాట సహాయం, ధనసహాయం కూడా లభిస్తుంది. కార్యరంగములో జయము, లాభము సమకూరుతవి

ఇండియాకు 100కోట్ల డాలర్ల ఆహారధాన్యాలు

అమెరికా ప్రత్యేకపథకం: శ్రీ ఫ్రీమన్ వెల్లడి

టోకియో, జూలై 7

ఇండియా ఆహార సమస్యా పరిష్కారానికై అమెరికా నూరు కోట్ల డాలర్ల పథకం ఒకదానిని రూపొందించినట్లు అమెరికా వ్యవసాయమంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ గతరాత్రి ఇక్కడ వెల్లడించారు.

ఈ పథకం క్రింద గోధుమలు, వంటనూనెలు, పాలపొడిని ఇండియాకు ప్రధానంగా సరఫరాచేస్తారు.

టోకియోలో రెండురోజులు జరిగిన జపాన్—అమెరికా మంత్రుల సమావేశానంతరం శ్రీ ఫ్రీమన్ పత్రికా విలేఖరుల గోష్ఠిలో మాటాడుతూ ఈ నూరుకోట్ల డాలర్ల పథకం ఒక్క ఇండియాకు మాత్రమేనని, పాకిస్తాన్‌కు మరొక పథకం వుందని తెలిపారు.

శ్రీ ఫ్రీమన్ రేపు ఢిల్లీ మీదుగా హాంకాంగ్ వెళతారు. ఆయన ఢిల్లీలో ప్రభుత్వ [అధికారు]లతో అమెరికా ఆహార ధాన్యాలపంపిణీ, వ్యవసాయ సమస్యలగురించి చర్చి[స్తారు].

...యన పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్‌లను కూడా [సందర్శి]స్తారు.

...రలో ప్రారంభం కానున్న ఆసియా వ్యవసాయాభివృద్ధి మహాసభకు అమెరికా పూర్తి [మద్దతు ఇ]స్తుందని, అయితే అమెరికా ఏవిధంగా [సహాయ]ం చేసేదీ ఇప్పుడే సూచించలేనని శ్రీ [ఫ్రీమ]న్ అన్నారు.

పి. యల్. 480 బదులు కొత్తకార్యక్రమం

ప్రస్తుతం వున్న పి. యల్. 480 పథకం ... ఈ సంవత్సరాంతానికి ముగియగా మరొక నూతన కార్యక్రమం రూపొందించబడగలదని అమెరికా [విదేశా]ంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ నిన్న అమెరికా[-జపా]న్ మంత్రుల సమావేశంలో ప్రకటించారు. "స్వాతంత్ర్యం కోసం ఆహారం" అనే ఈ నూతన కార్యక్రమం వర్ధమాన దేశాలు ఆహార [రంగ]ంలో స్వయంసమృద్ధిని సాధించడానికి [ఉద్దే]శించబడిందని ఆయన వివరించారు.

సహాయం విషయంలో ఆసియాలో వ్యవ[సాయ రంగ]ంపై అమెరికా ఎక్కువ దృష్టి కేంద్రీకరించగలదని శ్రీ రస్క్ అన్నారు.

జపాన్ విదేశాంగమంత్రి శ్రీ ఎట్సుసబురో [షీనా] మాట్లాడుతూ ఆసియా వ్యవసాయాభి[వృద్ధి]కి అమెరికా, జపాన్‌లు సన్నిహితసహ[కారం]తో పనిచేయాలని సూచించారు.

అంతర్జాతీయ సహాయక సంస్థచే 90 కోట్ల డాలర్ల ఋణ పరిశీలన

వాషింగ్టన్, జూలై 7

ఇండియాకు 90 కోట్ల డాలర్ల సహాయాన్ని వెంటనే మంజూరు చేసే విషయం ... ఇక్కడ నేడొక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిన్న విశ్వసనీయంగా తెలిసింది. ప్రపంచ బ్యాంకు ఏర్పాటుచేసిన పదిమంది సభ్యులుగల ఈ సంఘం ఈ ప్రత్యేక సమావేశములో వెంటనే ఒక నిర్ణయానికి వస్తుందో లేదో తెలియదు.

ఈ సహాయం విషయంలో కొంతకాలంగా సంప్రదింపులు జరుగుతున్నా, రూపాయి విలువ తగ్గింపువంటి ఆర్థిక సంస్కరణలు, పాకిస్తాన్‌తో సత్సంబంధాల అభివృద్ధికి సంబంధించిన చర్యల అమలువల్ల ఈ నిర్ణయానికి రావడానికి జాప్యకారణమైంది.

అంతేకాక, పశ్చిమ జర్మనీ వంటి యూరప్ దేశాలు తమ ఆర్థిక సమస్యల ప్రమాణం విషయంలో సంకోచించడం కూడా ఈ జాప్యానికి మరొక కారణం.

ఇండియా పారిశ్రామిక యంత్రాల అభివృద్ధికిగాను ఈ 90 కోట్ల సహాయం నిర్దేశించబడింది.

మొత్తంమీద గత ఏప్రిల్ 1 వ తేదీన ఆరంభమైన చతుర్థ ప్రణాళిక మొదటి ఏడాదికి పాశ్చాత్య దేశాలనుంచి 135 కోట్ల డాలర్ల సహాయం అందవచ్చు. అంటే ఈ మొత్తం తృతీయ ప్రణాళికాకాలంలో కంటె 20 నుండి 30 శాతం అధికం.

ఈ సహాయక సంస్థలోని 9మంది సభ్యులు పాకిస్తాన్ సహాయక సంస్థలోవారు. వీరు మొన్న సమావేశమై పాకిస్తాన్ ఆర్థికావసరాల గురించి చర్చించారు.

పాకిస్తాన్, జూన్ 1 వ తేదీన ప్రారంభమైన మూడవ ప్రణాళిక రెండవ సంవత్సరానికి సహాయాన్ని 10 కోట్ల డాలర్లు పెంచాలని కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పాకిస్తాన్‌కు గతఏడాదివరకు ఈసహాయక దేశాలనుంచి ప్రతియేటా 40—45 కోట్ల డాలర్ల సహాయం లభిస్తుంది. ఇండియాతో పోరాటంవల్ల గత ఏడాది మాత్రం ఈ సహాయం రద్దు అయింది.

ఇండియాతో యుద్ధంవల్ల తలయెత్తిన పరిస్థితులనుంచి బయటపడడానికి సహాయాన్ని హెచ్చించాలని పాకిస్తాన్ కోరుతున్నది.

ఈ సహాయక దేశాలు ఇండియా, పాకిస్తాన్‌లకు వేర్వేరు నిబంధనలతో సహాయం చేస్తాయి. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, కెనడా, నెదర్లాండ్సు, ఇటలీ, పశ్చిమజర్మనీ, జపాన్, ప్రపంచ బ్యాంకు సభ్యులు. ఇండియా సహాయక సంస్థలో ఆస్ట్రియా పదవ సభ్యురాలు.

170 లక్షల డాలర్ల ఫ్రాన్స్ ఋణం

పారిస్, జూలై 7:— ఇండియాకు ఒక కోటి 70 లక్షల డాలర్ల ఋణ సహాయ విషయంపై ఇండియా ఫ్రాన్స్‌ల మధ్య ప్రస్తుతం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నట్లు నేడిక్కడ విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది.

ఈ ఋణాన్ని ఇవ్వడానికి ఫ్రాన్స్ అంగీకరించినట్లు నిన్న ఇక్కడినుంచి జెనీవాకు వెళ్ళిన ఇండియా ఆర్థికమంత్రి శ్రీ శచీంద్ర చౌధురి ప్రకటించారు.

ఒప్పందం తుది వివరాలను ఫ్రాన్స్ ఆర్థికమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వాధికారులు రూపొందిస్తున్నారు. అయితే ఎట్టి అధికార ప్రకటన వెలువడలేదు.

బ్రిటన్, పశ్చిమ జర్మనీల సహాయం

న్యూఢిల్లీ, జూలై 7:— ఇండియా ఆర్థిక అవసరాలకు సహాయంచేసే విషయంలో యూరప్ దేశాలవైఖరికి సంబంధించిన సమగ్రచిత్రం ఆర్థికమంత్రి శ్రీ శచీన్ చౌధురి జూలై 15వ తేదీన ఢిల్లీకి తిరిగి వస్తే గాని పూర్తి కాదు.

శ్రీ చౌధురి బొంబాయికి 9వ తేదీనే వచ్చినా కలకత్తాలో కొన్ని రోజులుండి గాని ఢిల్లీకిరారు.

శ్రీ చౌధురికి చాలా దేశాలు ప్రాజెక్టులతో నిమిత్తంలేని సహాయంఅందజేయగలమనివాగ్దానం చేసినట్లు భావించబడుతున్నది.

పశ్చిమ జర్మనీ ఇండియాకు దాదాపు 24 కోట్ల మార్కుల సహాయంచేయవచ్చుగాని, ఈ విషయంలో ఒక ప్రకటన వెలువడడానికి ముందు దాన్ని జర్మన్ పార్లమెంటు ఆమోదించాలి.

బ్రిటన్ మాత్రం లోగడ వాగ్దానంచేసినట్లు మూడుకోట్ల పౌనులు సహాయంచేయగలదు. ఇండియాకు 2కోట్ల ఫ్రాంకులవిలువగల పరికరాలను, వస్తువులను అమ్మడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలో కంపెనీలకు అధికారం ఇచ్చింది.

2 కోట్ల 55 లక్షల డాలర్ల ఋణం

వారణాసి రైలు ఇంజనుల కర్మాగారానికి

వాషింగ్టన్, జూలై 7:— వారణాసిలోగల రైలు యింజన్ల కర్మాగారానికి విడిభాగాలకోసం ఎగుమతి దిగుమతుల బ్యాంకునుంచి రెండుకోట్ల 55 లక్షల డాలర్ల ఋణం లభించనున్నది. రైల్వే మంత్రి శ్రీ యస్. కె. పాటిల్ ఈ ఎగుమతి దిగుమతుల బ్యాంకులో ఇప్పటి అధికారులకు వారణాసి కర్మాగారం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

శ్రీ పాటిల్ యిక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు శ్రీ జార్జివుడ్స్, వైట్‌హౌస్‌సంబంధీకులు ఇతర ఉన్నతాధికారులను కూడా కలుసుకుంటారు.

ఇండియాకు రైలు యంత్రపరికరాలు ఎంత వేగిరం కావలసిన అవసరం గురించి కూడా శ్రీ పాటిల్ అమెరికన్ అధికారులకు చెప్పారు. వస్త్రాలు, రెడిమేడ్ బట్టలు, కుట్టు యంత్రాలు, సైకిళ్ళు, చేతి వస్తువుల ఎగుమతులను ఇండియా పెంపొందించవలసివుందని కూడా ఆయన అన్నారు.

ఇటీవలి ఇండియాలో రైలు ప్రమాదాలను ఆధునిక సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూటింగ్‌లద్వారా నివారించ వచ్చునన్న శ్రీ పాటిల్ అభిప్రాయాన్ని అమెరికన్ అధికారులు ధృవపరిచారు. ఈ ట్రాక్ సర్క్యూటింగ్ భారత రైల్వేలలో ప్రవేశపెట్టగలమనే ఆశాభావాన్ని ఆయనవ్యక్తం చేశారు.

మితవాద కమ్యూనిస్టుల నిరసన ప్రదర్శనలు

హైదరాబాద్, జూలై 7:— ఉత్తరవియత్నాంమీద అమెరికా విమానయుద్ధం సాగిస్తున్నందుకు నిరసనగా, మితవాద కమ్యూనిస్టులు ఒక ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు అమెరికన్‌కల్చరల్ సెంటర్‌వద్దకు చేరగా పోలీసులు అడ్డగించారు. ఆ ప్రాంతంలో నిషేధపుటుత్తరువు అమలులో వుండటంవల్లపోలీసులు ఊరేగింపుదారుల్ని వెనక్కినెట్టినట్లు తెలుస్తోంది.

పోలీసులు ఊరేగింపుదారులపై లాటీలు ప్రయోగించారనీ, కొందరు కమ్యూనిస్టునాయకులకు దెబ్బలు తగిలాయని కమ్యూనిస్టు నాయకుడు శ్రీ మఖ్దూం మొహియుద్దీన్ తెలియచేశారు.

శ్రీయుతులు నీలం రాజశేఖరరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, సత్యనారాయణరెడ్డి, మోహిత్ సేన్, మహేంద్రా ఊరేగింపులో పాల్గొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ మహాసభకు శ్రీ రామన్

మద్రాసు, జూలై 6:— జూలై 14 వ తేదీన లండన్‌లో జరుగనున్న అంతర్జాతీయ క్రికెట్ మహాసభకు భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు అధ్యక్షుడు బరోడా మహారాజా, బోర్డుఆనరరీ కార్యదర్శి శ్రీ యస్. శ్రీరామన్ హాజరవుతున్నారు.

మాస్కో చర్చలలో వియత్నాం సమస్య పరిశీలన

తాష్కెంట్ ఒప్పందంపై పాక్ వైఖరికూడా ఇండియా, రష్యా ప్రధానులు చర్చించే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూ ఢిల్లీ, జూలై 7:—

ఇండియా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌లు మాస్కోలో జూలై 12, 16 తేదీల మధ్య జరపనున్న చర్చలలో వియత్నాం సమస్యను శాంతియుతంగాపరిష్కరించడానికి గల అవకాశాలను, తాష్కెంట్ ఒప్పందం అమలు విషయంలో పాకిస్తాన్ వైఫల్యం గురించి ప్రముఖంగా పరిశీలిస్తారు.

నిన్న సాయంత్రం ఇండో—సోవియెట్ స్నేహసంఘం తన గౌరవార్థం చేసినవిందులో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధియే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. మాస్కో చర్చలకు రూపొందించబడిన ఎజెండాలో వియత్నాం సమస్యకు అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తున్నది.

తాష్కెంట్ ఒప్పందం అమలు విషయంలో ఇండియా ఏకపక్షంగాఎంత కృషిచేసినా, ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన విషయం కూడా ఎజెండాలో ప్రముఖంగా చేర్చబడింది.

తాష్కెంట్ ఒప్పందం కుదిరినప్పటినుంచి ఇండో—పాక్‌సంబంధాలసరళిగురించి ఇండియా, రష్యాల ప్రధానులు చర్చిస్తారు.

ప్రధాని నేటిరాత్రి 9గంటలకు బొంబాయి నుంచి కయిరోకు బయలుదేరు తున్నారు.

ప్రధాని శ్రీమతి ఇందిర మాస్కో వెళ్ళబోయేముందు కయిరోలో ప్రెసిడెంట్‌నాజర్‌తోను, బెల్‌గ్రేడ్‌లో ప్రెసిడెంట్ టిటోతోను న్యూఢిల్లీలో అక్టోబరు 21వ తేదీన తమమధ్య జరుగనున్న అలీనరాజ్యాల శిఖరాగ్రసమావేశం గురించి చర్చిస్తారు.

పసిఫిక్‌తీరంలో ఫ్రాన్స్ అణ్వస్త్రపరీక్షల దృష్ట్యా నిరాయుధీకరణసమస్య, జెనీవా సభలో అణ్వస్త్ర దేశాలమధ్యభేదాభిప్రాయాలనుకూడా ఇండియా, రష్యా ప్రధానులు పరిశీలిస్తారు.

వీరిరువురు అంతర్జాతీయపరిస్థితినిగురించి చైనా—రష్యాల భేదాభిప్రాయాలనుగూర్చి కూడా చర్చిస్తారు.

శ్రీమతి ఇందిర మాస్కో చేరేటప్పటికి శ్రీ అశోక మెహతా, శ్రీ మనూభాయ్‌షా, శ్రీ సుబ్రహ్మణ్యంలు సోవియెట్ నాయకులతో రూపాయి విలువ తగ్గింపు పరిణామాలు, ఇండియా చతుర్థ ప్రణాళికకు సోవియెట్ సహాయం గురించి చర్చలు పూర్తిచేస్తారు.

ఐదురోజులు చర్చలు ముగిసిన పిదపఉభయ ప్రధానులు ఒక సంయుక్త ప్రకటనచేస్తారు.

ప్రధాని కయిరో, యుగోస్లావియాలుసందర్శించినాక జూలై 12వ తేదీన సోవియెట్ విమానం ప్రధానిని బెల్‌గ్రేడ్‌నుంచిమాస్కోకు తీసుకువెళుతుంది.

ప్రధాని బృందంలో ఆమె కార్యదర్శి శ్రీ యల్. కె. ఝా, ఆగ్నేయాసియావ్యవహారాల కార్యదర్శి శ్రీ టి. యన్. కౌల్, సహాయార సలహాదారు శ్రీ జార్జివర్ఘీస్ వుంటారు.

అస్సాంలో బ్రహ్మపుత్ర విలయ తాండవం

పెక్కు ప్రాంతాలలో రాకపోకలకు ఆటంకం

షిల్లాంగ్, జూలై 7:— అస్సాంలోని కచార్, ఉత్తర కామరూప్ జిల్లాలలోని వరదల పరిస్థితి నానాటికి విషమిస్తున్నది. నదులన్నీ పొంగుతున్నవి. పెక్కు ప్రాంతాలు జలమయము అగుచున్నవి. ఇతర ప్రాంతాల పరిస్థితిలో మార్పు లేదు. సిల్చార్‌కు విమానసర్వీసు రాకపోకలు నేటికి మూడవరోజుగా ఆగిపోయినవి. సిల్చార్, కరీంగంజ్, హైలాఖండి రోడ్లు కూడా చాలా దెబ్బతిన్నది.

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ బి. పి. చాలిహా హెలికాప్టర్‌పై వరదప్రాంతాలనుదర్శిస్తున్నారు. ఆయన రేపు గౌహతి వెళ్ళి, ఉత్తర కామరూప్ జిల్లాలోని వరద ప్రాంతాలను చూస్తారు. కరీంగంజ్ పట్టణం సగం నీటిలో మునిగిపోయింది. రోడ్లు దెబ్బతినడంవల్ల అవసరవస్తువుల రవాణా కూడా ఆగిపోయింది. హైలాఖండీ పట్టణాన్ని నలువైపులా వరదనీరు చుట్టుముట్టింది. వరద పీడితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం 15.14 లక్షల రూపాయలు మంజూరుచేసింది

ప్రధాని విరాళం

న్యూఢిల్లీ, జూలై 6:— ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అస్సాం వరదబాధితుల సహాయార్థం మరొక 50 వేల రూపాయలు అస్సాం ముఖ్యమంత్రికి అందజేశారు. ఇంతకు పూర్వం ప్రధాని ఒక లక్ష రూపాయలను పంపారు.

మణిపూర్, త్రిపుర ముఖ్యమంత్రులకు కూడా యుద్ధనిమిత్తమే ప్రధాని చెరియొక పదివేల రూపాయలు పంపారు. ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లా తుఫాను బాధితుల సహాయార్థం ప్రధాని మరొక 20 వేల రూపాయలు పంపారు.

ఇవన్నీ ప్రధాని జాతీయ సహాయనిధినుండి పంపబడినవి

న్యూఢిల్లీ, జూలై 6 — లావోస్‌రాజు పారిస్ వెళుతూ రేపురాత్రి ఢిల్లీ మీదుగా ప్రయాణంచేస్తారు

రూపాయి విలువ తగ్గింపు పరమ అనుచితం

కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ కార్యవర్గ సమావేశంలో సభ్యుల నిశితవిమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూలై 6:—

రూపాయిమారకం విలువ తగ్గించడంపై నేడు కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ కార్యవర్గ సమావేశంలో సభ్యులు ప్రభుత్వాన్ని ఇంచుమించు అభిశంసించినంతగా విమర్శించడం జరిగింది.

రూపాయి మారకం విలువ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంపట్ల సభ్యులందరూ నిశితంగా విమర్శించారు. సమావేశంలో ప్రసంగించిన ఎనిమిదిమంది సభ్యులలోను ఏఒక్కరూ కూడా ప్రభుత్వచర్యను సమర్థించలేదు. అందరిలోకీ శ్రీ హెచ్. సి. మాధుర్, ప్రభుత్వ వైఖరిని చాలా తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక మహాపరాధమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ రామ్ సుభాగ్‌సింగ్ మాట్లాడుతూ, దుస్సహంతో ప్రభుత్వం ఇట్టి చర్య తీసుకున్నదని, ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ఇట్టి చర్యకు దిగడం శోచనీయమని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో ప్రభుత్వం, పార్టీని పూర్తిగా అలక్ష్యం చేసినదనికూడా శ్రీమాధుర్‌అన్నారు.

వామపక్షానికి చెందిన సభ్యుడు శ్రీ మోహన్ ధరియా, విదేశ ప్రభుత్వాల ఒత్తిడికి తలఒగ్గి ప్రభుత్వం ఇట్టి చర్య గైకొన్నదని ఆరోపించారు.

కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం నేడిక్కడ సమావేశమై దాదాపు 2 గంటలసేపు చర్చ జరిపింది. సమావేశంలో మొదటినుంచి చివరవరకూ శ్రీమతి ఇందిరా గాంధి ఉన్నారు. అయితే సభ్యుల విమర్శకు ఆమె సమాధానం ఇవ్వలేదు. శ్రీమతి గాంధి మాస్కో నుంచి తిరిగివచ్చిన పిదప పార్టీ కార్యవర్గం తిరిగి ఈ విషయంపై చర్చలు కొనసాగించవలసి ఉన్నది కనుక ప్రధాన మంత్రి సమాధానం ఇవ్వలేదు. అయితే ఆర్థికశాఖ స్టేట్ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ ప్రభుత్వచర్యను సమర్థించడానికి కొంత ప్రయత్నించారు.

రూపాయి మారకం విలువ తగ్గింపు మూలంగా ధరలేమీ పెరుగలేదని, ఈ చర్య గైకొన్న తరువాత మొదటి 15 రోజులలోను ఒక శాతం మాత్రమే ధరలు పెరిగినవని శ్రీ భగత్ తెలియజేశారు. అయితే సభ్యులెవ్వరూ ఈ వాదనతో ఏకీభవించలేదు. తమ నియోజకవర్గాలలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నవని వారు అన్నారు.

రూపాయి మారకంవిలువపై నిన్న కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకు పంచిపెట్టిన పత్రాన్ని పార్టీ సభ్యులకు కూడా పంచిపెట్టగలమని శ్రీ భగత్ హామీ ఇచ్చారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రఘునాథసింగ్ ఎంతో నిగ్రహంతో, తూచినట్లు మాట్లాడే వ్యక్తి. మరి ఆయన కూడా విమర్శిస్తూ మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఈ చర్యపట్ల పార్టీ కార్యవర్గం ఎంత వైముఖ్యంతో ఉన్నదో ద్యోతకమవుతున్నది. కాంగ్రెస్ కార్యవర్గం నిన్న సమావేశంలో రూపాయి విలువ తగ్గింపుపై చర్చ జరపడానికి ఇది సమయం కాదని కున్నది. అయితే పార్టీ కార్యవర్గం మాత్రం అందుకు భిన్నమైన వైఖరిని అవలంబించింది. మారకం విలువ తగ్గించిన తరువాత ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి సభ్యులు చేసిన సూచనలలో, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులు తగ్గించుకోడం, మంత్రుల విదేశ పర్యటనలు లేకుండా చేయడం, వ్యవసాయ, ఇరిగేషన్ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వ భవన నిర్మాణాలు తగ్గించడం—మున్నగునవి చేరిఉన్నాయి.

బీహార్ జనతా పార్టీకి చెందిన నలుగురు పార్లమెంటు సభ్యులను పార్టీలో చేర్చుకోడానికి కూడా కార్యవర్గం నేడు నిర్ణయించింది. ఈ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయినందున ఈ నిర్ణయం గైకొన్నారు. ఆంధ్రకు చెందిన మరొక సభ్యుడు శ్రీ ఆదినారాయణ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకోడానికి కార్యవర్గం నిశ్చయించింది.

నేటి సమావేశంలో రూపాయి మారకం విలువ తగ్గింపుపై శ్రీ జగన్నాథ్ పహాడియా చర్చను ప్రారంభించారు.

సిఎసిఓ వారి ప్రకటన

సిమెంటు ప్యాకింగ్ చార్జీలు ప్రతి మూడు నెలలకు పరిశ్రమల మంత్రిత్వశాఖతో భారత ప్రభుత్వపు అనుమతితో నిర్ణయించబడుతున్నాయి. ఈ పద్ధతి ఇప్పటికే చాలా ఏళ్ళ నుండి అమలులో ఉంది

అలా, 1వ జూలై 1966 నుండి ప్రారంభమయే మూడు నెలలకు సిమెంటు ప్యాకింగ్ చార్జీలు (మెట్రిక్) టన్నుకు రు 20 90 అని నిర్ణయించబడ్డాయి. కనుక రైలు చార్జీలు సహా (ఎఫ్. ఒ. ఆర్. డెస్టినేషన్) ప్యాకు చేయబడిన సిమెంటు ధర 90 పైసలు పెరుగుతుంది అంటే, పై తేదీ నుండి (మెట్రిక్) టన్నుకు ధర రు. 172 62 నుండి రు. 173 52 అవుతుంది. చిల్లర ధర కూడ దానికి తగినట్లే ఎక్కువ అవుతుంది.

కేంద్ర కార్యాలయము (సెంట్రల్ ఆఫీస్)
సిమెంట్ అలోకేషన్ & కో-ఆర్డినేషన్ ఆర్గనైజేషన్
"ఇండస్ట్రీ భవన్" 2వ, అంతస్తు, 29, విఠల్ రోడ్, బల్లార్డ్ ఎస్టేట్, బొంబాయి 1.
టెలిఫోన్ నెంబర్లు : 265019 & 265129 ● టెలిగ్రాఫిక్ ఎడ్రస్ CEMALCO

mca. CACO. 6156 TL





డిస్ట్రిబ్యూటర్ : ఎం. వి. భద్రయ్య అండ్ కంపెని, ప్రకాశంరోడ్డు, విజయవాడ. ఆం. ప్ర

సంగ్రహ ప్రకటనలు

పేరు మార్పు

పశ్చి. గో. జిల్లా, ఏలూరు, పాత్ర్ పేట కింగడ పేట, 2వ నెం. పోలీస్ స్టేషను ఏరియాలో నివాసం 28 సం.ల వయస్సు, ఎస్, యస్. ఎ. పి. యూనిట్‌లో లేడీ కెప్టెన్ యస్‌గా పనిచేయుచున్న నేను, ఇకనుంచి కె. కె. యు. బుచ్చిరాజు కుమార్తె బెనుఖ. నా అక్కాడ్రి సత్యనారాయణ, శ్యామ్ సుందర్, కొలచిన సుందరరావు తేదీ నుండి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము పేరుతో పిలువబడుతుంది తెలియపరుచుచున్నాను. ఉప్పుగంటి పుష్పాలత్మ.

EDUCATIONAL

Estd. 1956. Phone: 727

కిట్టమా ఇంజనీరింగ్ కాలేజి

చేరోట్లు, గుంటూరు.

COURSES OFFERED

A.M.I.E.

(a) Student ship Ex

(b) Section A

(c) Section B

B.C.E.; L.M.E. & L.E.E.

వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్.

కావలెను

ప్రపంచప్రఖ్యాతి 10 x 30 [illegible] హామిల్టన్ పై అమర్చుటకు కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజెంట్లు కావలెను. సాధారణ కమీషన్. వివరములకు:

JAYAM COMPANY,

P.B. No. 63, Sivakasi.

మద్రాసు, [illegible] ఎలెక్ట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే తయారుచేయబడిన 'Devare' వెల్డింగ్ ఆర్క్ ఎలెక్ట్రోడ్స్ అమ్మకమునకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరసర్కార్ జిల్లాలకు మేము స్టాకిస్టులమై యున్నాము. వివరములకు:

శ్రీ రేవతి ఏజన్సీస్,

'దేవారె' ఆర్క్ ఎలెక్ట్రోడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, కాన్వెంటువీధి, విజయవాడ—1.

పై. యస్. ఓ. రమ్ హైస్కూలు, కారంచేడు, వయా చీరాల, గుంటూరు జిల్లా.

లెక్కలు బోధించుటకు ఓ. యస్. సి.—బి. ఎ. బి.యిడి—లు ప్రథమ శ్రేణి పూర్తి కాని వారు ఫస్టుక్లాస్ దరఖాస్తులు పంపుకొనవలెను. గుంటూరు జిల్లా విద్యాధికారికి పంపవలెను. అభ్యర్థులు సర్టిఫికెట్లతో 13—7—66న 3—00 గంటలకు హాజరు కావలెను.

ప్రెగడ రత్నగిరి యుడు,

స్కూలు కార్యదర్శి.

ప్రకటనలు

మేము విద్యాసంస్థలకు కావలసిన సర్వము సామాగ్రి సైన్సు, సిలబస్, బాక్సులు ఫ్రైడ్, ఎడ్యుకేషనల్ సప్లయర్స్ పి. ఎ. సూప్రింటెండెంట్లు: పద్మినీ ప్రోడక్ట్స్

వివరములకు, ప్యాకింగ్

శ్రీ నిత్య ఆనంద ఏజన్సీస్,

83, మెయిన్ రోడ్డు,

కొత్తపేట, గుంటూరు.

అమలాపురం సబుకోర్టులో

S.C. 248/65

వాది. చెల్లుబోయిన వెంకన్న.

ప్రతివాది. సింహాల సూర్యనారాయణ వర్మ్మ.

పైరా నెంబరు 1వ ప్రతివాది వ్రాసి నర్సుకున్న ఎన్ని పర్యాయములు పంపినను పుచ్చుకోనందున పేపరులో ప్రకటన చేయుంచవలసిందిగా కోర్టు వారు ఆర్డరు వేసినందున 1వ ప్రతివాది యేమనుగా ఆక్షేపణలు వున్నయెడల తి 12—7—1966 సం.ర తేదీ ఉదయం 11 గంటలకు పై కోర్టు వారి ఎదుట హాజరై తెలియపర్చుకోవలెను. లేనిచో 1వ ప్రతివాది పరోక్షమందు పై దావా తీర్మానించబడునని తెల్సుకోవలెను.

(సం) పి. సూర్యారావు,

అడ్వకేట్ ఫర్ ప్లెయింటిఫ్.

అమలాపురం, 19—6—66.

పబ్లిక్ నోటీసు

ఎ. ఎన్. ఆర్. కాలేజి, గుడివాడ

1956 ఏప్రిల్‌లో నేను 'ప్రిన్సిపాల్స్ బిల్డింగ్ ఫండ్' అనే పేరిట ఒక నిధిని ప్రారంభించి, ఈ మొత్తము కలెక్షనుకు వివరములు తెలుపుతూ పేపరులో ప్రకటన చేశాను. నేను 1957 ఏప్రిల్‌లో సదరు ఫండు [illegible] తదుపరి కొంత చేర్చుతూ వచ్చాను. ప్రస్తుత స్థితి యిలా వున్నది:—

[ఏ] ప్రజల నుంచి విరాళములు, వాటి మీద వడ్డీ రు. 5,588.54

[బి] బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫండు, వాటిమీద వడ్డీ రు. 2,561.09

మొత్తం రు. 8,149.63

నేను కొద్దికాలంలో కాలేజి వదలి వెళ్ళుచున్నాను. కనుక ఈ మొత్తమును ఎ. ఎన్. ఆర్. కాలేజి పాలకవర్గ అధ్యక్షులకు అప్పగించదలచుచున్నాను. ఈ మొత్తమును పై ట్రస్టు డీడ్ ప్రకారం, విద్యార్థులు ఉపయోగించుకొనుటకు ఒక బిల్డింగ్ కట్టుటకు వినియోగించవలెనని నా అభిమతం. విరాళాలు ఇచ్చినవారికి తెలియపరచుటకు ఈ ప్రకటన చేస్తున్నాను. ఈ నిధిని వినియోగించుటకు సంబంధించి వారు అభ్యంతరములు తెలియపర్చవచ్చును.

ఎ. పి. త్యాగరాజు,

తి. 28—6—1966. ప్రిన్సిపాల్.

అమ్మకము

1964 మోడల్ తెలుపు రంగు అంబాసిడర్ కండిషన్‌లో నడుచుచున్నది అమ్మబడును. ఎల్. లక్ష్మణరావు, లారీ సప్లయర్, కొత్తపేట, విజయవాడ—1. ఫోను: 1462 పి. పి.

నోటిఫికేషన్

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు

ప్రకటించు సంబంధించిన విషయములను తెలియపరచుచున్నాను. ప్రయివేటుగా హాజరగుటకు యూనివర్సిటీచే అనుమతింపబడిన అభ్యర్థులకు సంబంధించి సెప్టెంబర్ 1967 మార్చి పరీక్షలకు రు. 50—ల నుండి రు. 75—లకు పెంచబడినది.

రుసుముతో పాటు దరఖాస్తులు పంపగా జరిగిన సాధారణ దరఖాస్తు ఫారములు అనుకూలంగా పేర్కొనబడినట్లు 1967 మార్చి పరీక్షలకు మాత్రమే దరఖాస్తులు తీసుకొను కడపటితేదీలు క్రింద తెలిపిన ప్రకారం పొడిగించబడినవి.

పరీక్ష రుసుము రు. 75 — చెల్లించుటకు కడపటి తేదీ —1 సెప్టెంబరు.

లేటు ఫీ రు. 10—లతో —2 నుండి 10 సెప్టెంబరు.

లేటు ఫీ రు. 10—లతో — 11 నుండి 30 సెప్టెంబరు.

లేటు ఫీ రు. 35 —లతో — 1 నుండి 31 అక్టోబరు.

31—10—66 తరువాత దరఖాస్తులు ఏవిధమైన పరిస్థితులలోను అంగీకరింపబడవు. అట్టి దరఖాస్తులు ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు లేకుండా నిరాకరింపబడును.

అప్లికేషను పరీక్షలకు సంబంధించిన ఎక్జామినేషన్ ఫారం వెలరు రు. 1 —[ఒకరూపాయి మాత్రమే] అభ్యర్థులు వాల్తేరు పోస్టాఫీసుతో చెల్లించబడునట్లు "వాల్తేరు, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రారు" పేరున రు. 1 —కు క్రాసువేసిన పోస్టల్ ఆర్డరుచ్చు, స్వంత అడ్రసు వ్రాసి స్టాంపు అంటించిన 9"×4" కవరు పంపవలెను. సీలు దీరిన్నాలు పోస్టులో కావలసినవారు తగినంత స్టాంపులు అంటించిన కవరు పంపవలెను. [illegible] స్టాంప్ పోస్టల్ ఆర్డర్ ఇతరత్రా ఏవిధమైన గాను సొమ్ము తీసుకోబడదు. ఫారం పొరబాటు కావలసినచో రిజిష్టరు ద్వారా కాని తీసుకుంటనుగా చెల్లించవలెను.

రెండూ ఎంక్లోజర్లు లేకుండా వచ్చే దరఖాస్తులు గమనింపబడవు.

పి. వి. వి. శేషగిరి,

రిజిస్ట్రారు.

టెండరు నోటీసులు

పోడవరం గ్రామ పంచాయతీ

[విశాఖ జిల్లా]

1966—67 సం.కు ఈ దిగువ పనులను చేపట్టదలచినట్లు సీలుచేసిన టెండర్లు తేది 16—7—66న మధ్యాహ్నం 4 గం.ల వరకు తీసుకోబడి అదేరోజు సా.4—30 గంటలకు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారి సమక్షమున హాజరైన టెండరు దార్ల సమక్షమున తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనివేళలలో తెలుసుకొనవచ్చును.

1. స్పెషలరీ సామానులు.

డిపాజిట్టు రూ 50— లు

2. స్ట్రీటులైటు బల్బులు (ఉమ్మ) 16 గేజి. డిపాజిట్టు రూ 50— లు

(సం) ఇ. ఎస్. ప్రకాశరావు

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

తాడికొండ పంచాయతీ

గుంటూరు తాలూకా, తాడికొండ పంచాయతీలో ఈ దిగువ మదింపు చేసిన 1, 2, 3 పనులు చేయుటకున్ను 4 వన్నేలు చేయుటకున్ను తి. 18—7—1966 తేదీ [illegible] మూడు గంటల లోగా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికే గాని, లేక వారి అనుమతి పొందినవారికేగాని, సీల్డు టెండర్లు తీసుకొనబడును. టెండర్లు అదే రోజు సాయంకాలము 3—30 గంటలకు హాజరైన కంట్రాక్టర్ల సమక్షమందు తెరువబడును. టెండర్లుతో పాల్గొను కంట్రాక్టర్లు 1—2—3 పనులు చేయుటకు రు. 100 లు 4 రు 5 —లు చొప్పున ధరావతున్ను, 4వ పనుకు ధరావతు రు. 50 —లున్ను పంచాయతీ ఆఫీసులో చెల్లించవలెను. ధరావతు చెల్లించిన రశీదులు టెండర్లకు జతపర్చవలెను. రశీదులు జతపరచని టెండర్లు అంగీకరింపబడవు. టెండరు షరతులు మిగతా వివరములు ఆఫీసు పనిచేయుకాలములో తెలిసికొనవచ్చును.

1 పంచాయతీ ఆఫీసుకు ప్రహరీగోడకట్టుట

ఎస్టిమేటు రు 2,000 —

ధరావతు రు 100 —

2 పంచిపిటి రోడ్డులో మట్టిపనిచేయుట

ఎస్టిమేటు రు 2,000 —

ధరావతు రు 000 —

3 ప్రతిష్ఠపనేమి శేషయ్యగారి యింటిముందు బజారు తీపేరుచేయుట

ఎస్టిమేటు రు 1,800 —

ధరావతు రు 90 —

4 తాడికొండ పంచాయతీ చేరి లాల్లో యింటిక్కు నెంబరు ప్లేట్లు వన్నెలు వేయుట

ధరావతు రు 50—

(సం) కె. రామిరెడ్డి,

కార్యనిర్వాహకాధికారి.

వియత్నాంపై అమెరికా చర్యలు

ప్రధాని ఇందిరా గాంధి ఆందోళన

న్యూఢిల్లీ, జూలై 6:— ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబులు ప్రయోగించడంపట్ల ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి నేడు లోక్‌సభ విచారాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు.

ప్రధాని సింగ్రతి పోయియన్ యూని యన్‌లో పర్యటించడానికి వెళుతున్న సందర్భంలో భారత — సోవియట్ సాంస్కృతిక సంఘంవారు ఆమె గౌరవార్థం స్వాగత సత్కార సభ ఏర్పాటు చేశారు.

"వియత్నాంలో బాంబులు ప్రయోగించడంపట్ల మా ప్రగాఢ విచారంతో మేము పాలు పంచుకుంటున్నాము. వియత్నాం ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు, సమైక్యత ప్రశంసనీయమైనవి" అన్నారు ప్రధాని.

భారత—సోవియట్ ప్రజల సన్నిహిత మైత్రీ సంబంధాలు వర్ధిల్లగలవని ఆమె పేర్కొన్నారు.

పదేండ్లు పదవులలో ఉన్న కాంగ్రెస్ వాదులు

మద్రాసు, జూలై 6 :— పదేండ్లపాటు పదవులలో ఉన్నవారిని వచ్చే జనరల్ ఎన్నికలలో పార్టీ తరఫున పోటీచేయుటకు అనుమతించరాదన్న విషయంపై ఇంకా ఎట్టి ప్రతిపాదన రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ నేడిక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ తెలియజేశారు.

శ్రీ కామరాజ్ జూలై 10 న మద్రాసు వదలి, జూలై 16 నాటికి తిరిగి ఢిల్లీకి రాగలరని తెలుస్తున్నది.

కామరాజ్ జ్యోతి

తంజావూర్ జిల్లా యువజన కాంగ్రెస్ నిర్ణయం

మద్రాసు, జూలై 7:— జూలై 15వ తేదీన జరుగనున్న కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా తంజావూరుజిల్లా యువజన కాంగ్రెసువారు తంజావూరునుండి మద్రాసుకు'కామరాజ్ జ్యోతి'ని పైకప్పమీద తీసుకురావడానికి నిర్ణయించారు.

'కామరాజ్ జ్యోతి'తంజావూరునుండి జూలై 14వ తేదీ సాయంత్రం 4—30గంటలకు బయలుదేరి ఆమరునాడు రాత్రి 8గంటలకు చెన్నపురిచేరుకుంటుంది.

చెన్నపురిలో అదే రోజున ఏర్పాటు చేయబడిన ఒక మహా సభలో ఆ జ్యోతి శ్రీ కామరాజ్‌కు అప్పగింపబడుతుంది.

నగదు, బంగారునగల దోపిడి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 6:— పొద్దుటూరు పోలీసు, సబ్ డివిజన్ ప్రాంతానికి చెందిన ఓబులరెడ్డిపల్లిలో దొంగలు, ఈ రోజు పుల్లయ్య 18 మంది జూలై 4 వ తేదీన రాత్రి పదిగంటలకు ఒక ఇంటిపై దాడిచేసి రు 6,500 నగదు, దాదాపు 18 తులాల బరువు బంగారునగలు దోచుకుపోయారు.

ఇంటియజమానిని పడగొట్టి, తాళపుచెవులు గుంజుకుని లాక్కుని ఈ దొంగతనం జరిపినట్టు నేడు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వార్త తెలుపుతున్నది.

హైదరాబాద్, జూలై 7:— కేంద్ర మంత్రి శ్రీ సంజీవరెడ్డి విశాఖపట్నంనుంచి విమానంలో జూలై 8 న హైదరాబాదుకు వస్తారు.

సంగ్రహ ప్రకటనలు

EDUCATIONAL

యువతీ యువక వృత్తి విద్యాలయము

రేపల్లె, గుంటూరు జిల్లా.

గవర్నమెంటువారిచే రికగ్నైజ్ కాబడిన పై వృత్తి విద్యాలయమునందు 1. స్టెనోగ్రఫీ, టైపింగ్, యంత్రశాస్త్రము, 2. కట్టింగ్ అండ్ డ్రెస్ మేకింగ్, టైలరింగ్, కేన్ వర్క్ అండ్ బొంబు పెర్లు కోర్సులకు నెలకు రు. 25 విద్యా వేతనముతో శిక్షణ పొందగోరు యువతీ యువకులు రు. 2 పోస్టల్‌స్టాంపులు పంపి వివరములు పొందగలరు.

పదవ కోర్సులతోపాటు 6, 7 అండ్ 8తరగతులు సాధారణ పాఠశాలయందును, మెట్రిక్, ఎస్. ఎస్. ఎల్. సి. ప్రయివేటు విద్యార్థులకు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహింపబడును.

Correspondent.

శ్రీ వెంకటేశ్వర ట్యుటోరియల్ కాలేజి

స్థాపితం : 1957, గవర్నమెంటు హాస్పిటల్ రోడ్డు, ఒంగోలు.

7 వ ఫారం, మెట్రిక్, స్కూలు ఫైనలు, P.U.C. డిగ్రీ క్లాసులు

శ్రీ వెంకటేశ్వర కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ గవర్నమెంటు బేసిక్ ట్రైనింగ్ స్కూలు సమీపమున, ఒంగోలు.

ఎల్. సి. ఇ., ఎ. ఎం. ఐ. ఇ. క్లాసులు ప్రారంభమైనవి.

8 వ తరగతి చదివిన విద్యార్థులకు 1 సం. మెట్రిక్ కోర్సు, 11 సం. వయస్సుగల బాలబాలికలకు 3సం. మెట్రిక్‌కోర్సు, 1సం.డిగ్రీ తరగతి వరకు కావలసిన పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడును. హాస్టలు, లేడీటీచరు వసతులు కలవు.

బాలురకు,బాలికలకు ప్రత్యేకముగా క్లాసులు.

కె. వి. కృష్ణమూర్తి,

ప్రిన్సిపాల్.

నాగ, మిజో విద్రోహుల సమస్య:

నిర్దాక్షిణ్య వైఖరి అవలంబించాలి

ప్రభుత్వ విధానంపై జనసంఘ అధ్యక్షుని విమర్శ

మద్రాసు, జూలై 7

భారత ప్రభుత్వం నాగ, మిజో విద్రోహుల సమస్య విషయంలో అనుసరిస్తున్న వైఖరిని భారతీయ జనసంఘ అధ్యక్షుడు ప్రొఫెసర్ బల్‌రాజ్ మధోక్ నేడిక్కడ విరసించారు. నాగ, మిజో విద్రోహులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని కోరారు.

ప్రొఫెసర్ మధోక్ నేడిక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంవల్ల, దేశం విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉత్పన్నమవుతున్నదని కాగలదని అన్నారు.

అటువంటి సమస్యపై కేంద్రప్రభుత్వం సర్వశక్తులను కేంద్రీకరించాలని శ్రీ మధోక్ అన్నారు.

నాగభూమిని పర్యటించి, ఆ కొండ ప్రాంతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వ పరిపాలన క్రిందకు తీసుకువచ్చి, ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి మిలిటరీ గవర్నర్‌ను నియమించాలని, ఇటువంటి ఈ సమస్యా పరిష్కారమని జనసంఘ అధ్యక్షుడు సూచించారు.

తూర్పుపాకిస్తాన్ అల్పసంఖ్యాకవర్గ విషయం సంఘం నివేదికను విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ముఖ్యంగా తూర్పు బెంగాల్‌తో—పాకిస్తాన్ తో మిలిటరీపరమైన ఒప్పందాలు చేసుకొంటున్న వైఖరిని తీవ్రంగా నిరసించాలని ఆయన అన్నారు.

ఆర్థిక, రాజకీయ సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి పశ్చిమ పాకిస్తాన్ పాలకులు తూర్పుబెంగాల్, హిందూ, ఇండియా వ్యతిరేకోద్యమాలను ప్రోత్సహించారని శ్రీ మధోక్ అన్నారు.

ఏలిన పాలనను తుదముట్టించేందుకు తూర్పు బెంగాల్ స్వాతంత్ర్య వీరులకు భారత ప్రభుత్వం నైతిక, భౌతిక సహాయాన్ని అందచేయాలని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ పాలకులు తూర్పు బెంగాల్‌లో అల్పసంఖ్యాక వర్గాలను క్రమంగా ఊడకుంటే మనం వారికి వసతి చూపించేందుకు పాకిస్తాన్ భూభాగాన్నయినా ఇవ్వాలన్నారాయన.

పాకిస్తాన్‌తో మైత్రిపూరితులైన ఆ ప్రభుత్వ వైఖరిని భారతీయ ముస్లిములు నిరసించకపోవడం విచారకరమన్నారాయన.

విశ్వవిద్యాలయ స్థాయివరకు ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలన్న విద్యాసంస్కరణసంఘం సిఫార్సులపట్ల శ్రీ మధోక్‌హర్షం వ్యక్తంచేస్తూ సాంకేతిక పదాలకు ఒక శబ్దకోశం అవసరమన్నారు.

త్రిభాషా విధానంలో మార్పు అవసరమన్న సిఫార్సులపై కూడా ఆయన హర్షం తెలుపుతూ ప్రతి విద్యార్థిపై ఇంగ్లీషు భాషను విధించటం అర్థరహితమన్నారు.

వాల్టాట్, డాంజీలపై అభియోగపత్రం

మద్రాసు చీఫ్ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటుచే సమర్పణ

మద్రాసు,జూలై:7— చీఫ్ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేట్ శ్రీ ఎ. బలరామయ్య నేడు డేనియల్ వాల్టర్ వాల్టాట్ అను అమెరికన్ పైలెట్, జేన్స్ డాంజీ అను ఫ్రెంచి దేశస్థునిపైన అభియోగపత్రాన్ని ఆయారుచేసి, వారిరువురు మద్రాసు స్పెషలుకోర్టులో విచారింపబడవలెనని ఉత్తర్వులు జారీచేశారు.

అభియోగ పత్రాలు యిరువురికి విడివిడిగా చదివి వినిపించిన తరువాత,వాటిప్రతులు వారికి వేర్వేరుగా అందజేయబడినవి.

వాల్టాట్ మీద 10 నేరములు, డాంజీ మీద 9 నేరములు ఆరోపింపబడినవి. విదేశీయుల చట్టం,ఇండియన్‌పాస్‌పోర్టు నిబంధనలు, భారత రక్షణ నిబంధనలు,భారత శిక్షాస్మృతి ఆధారంగా వారిపై నేరారోపణ చేయబడినది.

చీఫ్ ప్రెసిడెన్సీమాజిస్ట్రేటు ఇంకా యిరువురి కేసులను 5 వ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటు శ్రీ ఉస్మాన్ ఆలీఖాన్ పరంకు బదిలీ చేశారు.

శ్రీ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ కేసులను జూలై 11 వ తేదీకి వాయిదా వేశారు.

అలీనరాజ్యాల అధినేతల సభ

ఢిల్లీలో అక్టోబర్ 21,22తేదీల్లో

న్యూఢిల్లీ, జూలై 7:— అలీన రాజ్యాధినేతల సభ ఢిల్లీలో అక్టోబరు 21, 22 తేదీలలో జరుగుతుందని అధికారికంగా ప్రకటించబడింది. ప్రధాని ఇందిరాగాంధి ప్రెసిడెంట్ టిటో, ప్రెసిడెంట్ నాజర్ సభలో పాల్గొంటారు.

బీటిల్స్

న్యూఢిల్లీ, జూలై 6:—

పాప్—మ్యూజిక్‌లో నూతనశకాన్ని సృష్టించిన, 'బీటిల్స్' అన్న పేరుతో ఆధునిక యువ సంగీత ప్రియులలో ఖ్యాతిని కెక్కించిన బ్రిటిష్ యువగాయక బృందం నేడు ఢిల్లీకి వచ్చినప్పుడు విమానాశ్రయంలో వేలాది యువతీ యువకులు మహోత్సాహంతో స్వాగతం పలికారు.

గవర్నర్ ఆర్థిసెన్సు విస్తరణ

త్రివేండ్రం, జూలై 7:— కేరళరాష్ట్రం లోని మలబారు ప్రాంతానికి చెందిన అట్టపాడి పేటాదలతోని, భూమిలో వ్యవసాయం చేస్తున్న పైతులను, గుడిసెలలో కాపురంచేస్తున్న కుటుంబాలను తొలగించడానికి అప్పుడేరి గవర్నర్ ఆర్డినెన్సు కేరళ రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.

అనావృష్టి గణితం

హైదరాబాద్, జూలై 6:—రాష్ట్రం లోని అనావృష్టి ప్రాంతాలలో సహాయార్థం వివిధ చర్యలకుగాను జూన్‌నెల ఆఖరువరకూ రు. 109 లక్షలకు పైగా ప్రభుత్వం వెచ్చించినదని మంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి నేటిసాయంత్రం అసెంబ్లీకి సమర్పించిన ఒకపత్రంలో తెలయజేశారు.

ఈ రు.109లక్షలలో 41,23,232 రూపాయలు సహాయకార్యక్రమాల క్రింద, రు. 9,70,956 లు మంచినీటి బావులు తోడుచేసే పనుల క్రింద,2,35,317 రూపాయలు తారిందార్లా మంచినీటి సరఫరా ఏర్పాట్ల క్రింద,రు.2,90,466లు 50 శాతం సబ్సిడీ ప్రాతిపదికపై పశుగ్రాసం సరఫరా చేయడం క్రింద, రు. 53,14,190 లు ఆవశ్యాలంలో ఆయకునే తక్కావి ఋణాల క్రింద, రు. 10,048 లు సహాయ కార్యక్రమాలలో నిమగ్నులై ఉన్న పనివారికి ఆహార ధాన్యాల సబ్సిడీ క్రింద వెచ్చించబడినవని ఆయన వివరించారు. ఆవశ్యాలంలో ఆయకునే తక్కావి ఋణాల క్రింద, దర్శికిలా ఇంకా రు. 60 లక్షలు కేటాయించబడినవని ఆయన అన్నారు. ఈ రోజువరకూ అనావృష్టికి గురిఅయినచోట్లలో 3895 సహాయ కార్యక్రమాలు మరకుగా కొనసాగుతున్నవని, ఈ పనులలో నిత్యం దాదాపు 52,119 మంది పనివారు నిమగ్నులై ఉంటున్నారని తెలిపినట్లు మంత్రి అన్నారు.

అకాల కేంద్ర ప్రభుత్వము, కేర్ త్రాస్ సంస్థవారు పెద్ద మొత్తాలలో పాలపొడి, గోధుమలు, గోధుమలు, పిల్లల ఆహారపదార్థాలు మున్నగునవి సరఫరా చేయడానికి సంసిద్ధతను తెలిపినవని, వీటిని 14 సంవత్సరాలలోపు పిల్లలకు అందజేయటం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు.

ఇంతవరకూ కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో అనావృష్టి ప్రాంతాల సహాయకార్యాలకు ఒకకోటిరూపాయలుఋణరూపంలో మంజూరు చేసినదని ఆయన అన్నారు. ప్రత్యేకగ్రాంటు క్రింద రు. 3 కోట్లు మంజూరుచేయవలసినదిగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్నికోరినదని ఆయన తెలియజేశారు.

మద్రాసు, జూలై 7:— భారతమంత్రులు శ్రీ అశోక్‌మెహతా, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ ఫకృద్దీన్‌అలీ అహమ్మద్, భారత తొలిస్థాయి వ్యవహారాలకు సంబంధించిన శ్రీ ఆర్.కె.మాలవీయ నిన్న విందుచేశారు.

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమస్య

హైదరాబాద్, జూలై 6:— ఎజెండాలో చేర్చబడిన ప్రశ్నలకు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎలా పరిశీలించాలి? అన్న ప్రశ్న నేడు శాసనసభలో మళ్ళీ వచ్చింది.

ప్రశ్నోత్తరాల సమయం నిన్న గంట, నేడు అరగంట మించిపోయింది.

మళ్ళీ చేర్చుకోబడిన ఆఫీసర్ల సమస్యపై ప్రతిపక్ష నాయకుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఒక అనుబంధ ప్రశ్నవేస్తూ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు హెచ్చింపు విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రిని అడిగారు. ఉపాధ్యాయుల విషయంలో పదవీ విరమణ వయస్సు పెంచబడిందని ముఖ్యమంత్రి చెప్పారు.

అందుకు పిల్లలమర్రి—అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. ఇంతలో శ్రీ టి. కె. ఆర్. శర్మకు అనుబంధ ప్రశ్నవేయవలసిందని స్పీకరు కోరారు. కాని శ్రీ పిల్లలమర్రి ముందు తన ప్రశ్నకు సమాధానం కావా లన్నారు. అందుకు స్పీకరు సభ్యుని మార్చుకోవలసిందేనని, శ్రీ శర్మ ప్రశ్నించావలని అన్నారు. స్పీకరు అంతటితో ఆగక తాను పిలవకుండా ప్రశ్నవేసే సభ్యులెవరికీ సమాధానమివ్వవద్దని మంత్రులను కోరారు.

శ్రీ యస్. గిరి ప్రసాదరావు [కమ్యూ] పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి ఒక సభ్యుడు ప్రశ్నఅడిగి, సమాధానంరాకముందే ఏసభ్యుడూ అనుబంధ ప్రశ్నవేయకూడదన్నారు.

అందుకు స్పీకరు—సమాధానం తృప్తికరంగా వుండకపోవచ్చు. నేను మళ్ళీ ఆ సభ్యుని పిలుస్తాను. అందాకా వేచివుండాలి. నేనెంతో ఓర్పుతో వుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర్లుకు తరచుగా లేవడం అలవాటులేదు. వంద శ్రీ [illegible] ఆయన 12 సార్లయినా లేవవచ్చు—అన్నారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం మాట్లాడుతూ ఈ సమస్య తేలడానికి. కాలం కలిసిరావడానికి ఒక్కొక్క సభ్యునికి రెండు అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం యివ్వాలని అన్నారు.

అందుకు స్పీకరు మాట్లాడుతూ అందుకు కూడా సమస్య తేలదని శాసనసభ సమావేశం యింకా ఆరురోజులు డిసెంబరులో మళ్ళీ వారంరోజులు మాత్రమేజరుగుతుందని ప్రస్తుత అసెంబ్లీ ముగియనున్న కాలంలో నూతనప్రయోగం అనవసరమని, ఒకవేళ నాయకుడైనా, సభ్యుడైనా తనకు తేడాలేదని, నిజానికి ప్రతిపక్షనాయకునికి తానెన్నో అవకాశాలిస్తున్నానని, కాని యితర సభ్యులకూ ఇట్టే అవకాశం యివ్వడం తన విధిఅని మంత్రి చెప్పే సమాధానాలు తరచుగా తృప్తికరంగా వుండవని అన్నారు.

విశాఖరేవులో కొత్త యంత్రాంగ్ ప్రారంభోత్సవం

విశాఖపట్నం, జూలై 7:— ఇనుపఖనిజం మాత్రం రవాణాచేసే రేవుగా కాకినాడను అభివృద్ధిచేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని కేంద్రమంత్రి శ్రీ ఎన్.సంజీవరెడ్డి నిన్నిక్కడ అన్నారు. విశాఖరేవులో ఇనుపఖనిజాన్ని ఎత్తే యంత్రానికి ఆయన నిన్న లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం చేశారు. చతుర్థ ప్రణాళికలో 250 లక్షల టన్నుల ఖనిజం ఏటా ఎగుమతి చేయగలుగుతాదన్నారు. ఈ యంత్రానికి రూ. 3.89 కోట్లు వ్యయమయింది. [పి.టి]

అవశ్య డ్రిప్-డ్రై విధానం

ట్రయొనైజ్డ్ మాత్రమే

ప్రత్యేక ఇస్త్రీ శ్రమ అక్కర్లేకుండా ధరించగానే చల్లగావుంచే గ్యారంటీగల విధానం

సామాన్య నూలు బట్టలు ఉతికిన తరువాత ఇస్త్రీ శ్రమ వుంటుంది. కాని డ్రిప్-డ్రై బట్టలో-ధరించే వారికే తెలుసు ఎంత తక్కువ శ్రమో. కాని, శ్రీ ట్రయొనైజ్డ్ డ్రిప్-డ్రై నూలు బట్టలు ధరించగానే సామాన్య నూలు బట్టల వలెనే చల్లగాను, హాయిగాను వుంచుతాయి! ఇంకా మునుపటి తళతళ ఆరిపోకుండా గుర్తుంచుకోండి. ట్రయొనైజ్డ్ మెరుపు, శాశ్వతం (ఎప్పటికీ తగ్గిపోదు!) ఇంకే డ్రిప్-డ్రై బట్టలున్నా ఎంతో తక్కువ ఖర్చులో (ఇంత) ఎక్కువ విలువ ఇవ్వవు ట్రయొనైజ్డ్ బట్టలే సంపూర్ణ తృప్తినిస్తాయి.

TRIONISED

(CERT MARK)

AN ARRA PROCESS

ఈ కొత్త కోసం అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసోసియేషన్ చే కృషి చేయబడిన విధానం

ఎవరెస్ట్-ATI-6-90 TL

ఫ్లూ మరియు జలుబు వచ్చినప్పుడు జ్ఞాపకముంచుకోండి అనాసిన్ పేరు

మీ ఇంట్లో ఎల్లప్పుడు అనాసిన్ యొక్క ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తప్పకుండా వుంచుకోండి

ఎప్పుడైనా దాని అవశ్యకత వుంటుం

ఉపశమనము: తల నొప్పి, జలుబులు మరియు ఫ్లూ, పంటి పోటు, వొళ్లు నొప్పి, కండరముల నొప్పి.

మోతాదు: పెద్దవారికి 2 బిళ్ళలు, పిల్లలకు 1 బిళ్ళ. ఇది ఎంత సులభమైన విషయము!

అనాసిన్



చాలా మంచిది

ఏమనగా అది 4 విధాల పనిచేస్తుంది

ASP/GM/AN-12 TEL

Registered user: GEOFFREY MANNERS & COMPANY LIMITED

విద్యుచ్ఛక్తి సరఫరాపై రైతులక్కు హామీ

నెల్లూరు, జూలై 7.—ఈ సంవత్సరం పంపుసెట్టుకు వరుసగా విద్యుచ్ఛక్తి సరఫరా గావించబడగలదని విద్యుచ్ఛక్తి బోర్డు చైర్మన్ శ్రీ జె. వి. నరసింగరావు 4వ తేదీన రైతులకు హామీనిచ్చారు. వర్షాలు కురవగానే మామూలుగా సేద్యం జరుగ గలదన్నారు.

జిల్లా పరిషత్ సభ్యుడు శ్రీ ఎన్. హరిశ్చంద్ర రెడ్డి ఇందుకూరుపేట సమితి అధ్యక్షుడు శ్రీ వి. భక్తవత్సలరెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆయన సమాధానమిచ్చారు. విద్యుచ్ఛక్తి కొరతవారణంగా 10,000 ఎకరాలలో [ఇందుకూరు సమితి] వేయబడిన పంటకు నష్టం కలుగ గలదని చైర్మన్‌కు విజ్ఞప్తి చేయబడింది. [ప. వి.]

పెదపల్లిలో అగ్నిప్రమాదం

రాజమండ్రి, జూలై 7:— ఇక్కడకు 19 మైళ్ళ దూరాన గల "పెదపల్లి"లో అగ్ని ప్రమాదం సంభవించి రెండు పూరిళ్ళు, ఒక పశువుల పాక, పొగాకు బేరన్ కాలిపోయాయి. నష్టం సుమారు రూ. 2000లు. మరొకచోట జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 1,500ల విలువ నష్టం కలిగింది. [ప. వి]

శ్రీ చల్లా నరసింహం

శ్రీకాకుళం, జూలై 7:— శ్రీకాకుళం సహకార భూమి తనఖా బ్యాంకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా శ్రీ నరసింహం ఎన్నికైనారు [ప. వి]

ఈ బుడ్డిలోని సిరా ఎల్లప్పుడూ సమంగా ప్రవిస్తుంది

అది ప్రత్యేకమైన సాల్వెంటును కలిగివుంది-



మీరే పేనా ఉపయోగిస్తున్నా సరే క్యామెల్ సిరాను వాడండి. అది దివ్యంగా పని చేస్తుంది. క్యామెల్ సిరా మీ పేనాకు రక్షణ ఖుస్తుంది. అది ప్రత్యేకమైన సాల్వెంట్ అయిన కామ్లి-సాల్-100ను కలిగివుంది. సిరా చివర బిందువు వరకూ ఎల్లప్పుడూ సమంగా ప్రవిస్తుంది. మీ పేనా యొక్క అందం పెరుగుతుంది. అద్భుతమైన సిరా

మీరే పేనా ఉపయోగిస్తున్నా.....

కేమెల్ సిరా స్పెషల్

IS 221 ISI

క్యామ్లిన్ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-28, కలకత్తా-1, న్యూఢిల్లీ-5.

PRATIBHA-CmL-4 Tel

రేడియో

శనివారం, జూలై 9
శక 1888—ఆషాఢ 17

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరం, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 స్వరపల్లవి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 వేణువు: విజయ విద్యాసుందరం, 8—00 ఇంగ్లీషులో వార్తలు, 8—30 విజయవాడ ఎ వలె, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 తరుణభారతి, 1—50 తెలుగులో వార్తలు, 3—30 బాలానందం, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడ వలె, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయిక విషయాలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 విజ్ఞానశాస్త్ర సమీక్ష, 8—40 చిత్రసీమ, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11—05 సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం: 11—45 సుబద్ధ సంగీతం, 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ, 2—20 లలిత సంగీతం, 2—30 సుస్వరశిఖరం, 3—30 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 8—20 నిలయవిద్వాంసుడు: వేణువు, 8—30 వాద్యసంగీతం, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—05 సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—30 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులోవార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 పాలవెల్లి, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 తరుణభారతి, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానికప్రకటనలు, 5—35 లలితసంగీతం, పద్యపఠనం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంటసీమలు, 7—00 తెలుగులోవార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 విజ్ఞానసమీక్ష: వసంతరావు వెంకటరావు, 7—45 నాటిక, 8—00 కల్పలత: శ్రోతలుకోరిన పాటలు, 8—40 లలితసంగీతం, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 11—05 ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 కోయంబత్తూర్ శకుంతలాదేవి, 7—00 వాద్య సంగీతం, 7—30 సంగీతామృతం: ఎస్. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ, 9—15 చిత్రగానం, 10—00 కోయంబత్తూర్ శకుంతలాదేవి, మధ్యాహ్నం: 12—00 హెచ్. వై. నారాయణన్, 1—00 హెచ్. వై. నారాయణన్, 2—10 అలత్తూర్ జి. నాగరాజన్, వేణువు, 2—40 ఎస్. సురభి, 3—10 జయలక్ష్మి సుందరరాజన్, 5—00 ఎస్. సురభి, 5—30 అలత్తూర్ జి.నాగరాజన్: వేణువు, 6—20 చిత్రగానం, 7—00 సంగీతమంజరి, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమం, 11—00 వాద్యగోష్ఠి, 11—30 కదంబం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి. 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాసు ఎ వలె, మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6—20 వాతావరణసూచన, 6—40 జయలక్ష్మి సుందరరాజన్, 7—00 తెలుగులో వార్తలు, 7—15 చిత్రగానం, 7—30 గీతమాలిక, 11—05 ప్రసార సమాప్తి.

రు. 34 లక్షల వ్యయంతో 64 గ్రామాలకు విద్యుచ్ఛక్తి

గుంటూరుజిల్లాలో కార్యక్రమం: శ్రీ నరసింగరావు వెల్లడి

ఒంగోలు, జూలై 7:—"మాచ్‌ఖండ్‌"లో నీరు లేనందున, విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి చాల గడ్డుగానున్నప్పటికీ, మరో రెండు రోజుల పాటు ప్రస్తుత విద్యుస్థితి కొనసాగవచ్చునంటుండని, యీలోగా వర్షాలు పడేయడం యీసమస్య పరిష్కారం కాగలదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు జూలై 3న యిక్కడ జరిగిన విలేఖరుల గోష్ఠిలో చెప్పారు.

కొత్తగా నెండంలో విద్యుచ్ఛక్తి పథకం పూర్తి చేయుటకు బసాపున్నారు చేసిన కృషిని శ్రీ నరసింగరావు అభినందించారు.

ఈ సంవత్సరం గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా పథకం గురించి మాట్లాడుతూ, గుంటూరుజిల్లాలో 30 లక్షల రూపాయలఖర్చుతో 64 గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చెయ్యబడుతుందని, యీ 64లో ఒంగోలు తాలూకాలో 9 గ్రామాలు కలవని అన్నారు.

శ్రీయుతులు వి.సి. కేశవరావు [యం. పి.], డి. పోలిరెడ్డి, బి. వెంకటేశ్వరరెడ్డి, పోతుల చెంచయ్యలు యీతాలూకాలో విద్యుచ్ఛక్తి అవసరాలను శ్రీ నరసింగరావుకు ఎరుకపర్చారు. శ్రీ జె. వెంకటేశ్వరరావు [డివిజనల్ యింజనీరు, ఎలెక్ట్రిసిటి] యిప్పటివరకు జరిగిన కృషిని వివరించారు.

ఒంగోలులో మంచిఉండకు, వడగాడ్పులు అధికంగా వీచుటచే ప్రజలు బాధపడుచున్నారు. దీనికితోడు, గుర్రప్పకమ్మనదిలో నీరులేనందున, ఒంగోలుకు సప్లయి చెయ్యబడుతున్న నీరు లభ్యంకాక, శ్రీ కె. రామనాథం [మునిసిపల్ స్పెషల్ ఆఫీసరు], యస్. శ్రీనివాసరెడ్డి [మునిసిపల్ యింజనీరు] లు గుండ్లకమ్మలో 2 మైళ్ళపొడవున కాలువలు త్రవ్వించి, దూరంలో కొద్దిగా లభించిన నీటిని ఒంగోలుకు ఒక్కపూట మాత్రం సరఫరా చేస్తున్నారు. త్వరలో యిక్కడ వర్షాలు పడనిచో గడ్డుపరిస్థితి ఏర్పడవచ్చునని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నీటి ఎద్దడి

ఒంగోలు, జూలై 7:—కొద్దిరోజులనుండి,

శ్రీ ఆదుర్తి సుబ్బారావు ప్రభృతులకు సత్కారం

నెల్లూరు, జూలై 7:— ఇటీవల ఇక్కడ నెల్లూరు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ నెల్లూరు ఫిలింఫాన్స్ అసోసియేషన్ల ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో బాబూ మూవీస్ సంస్థకు చెందిన సినీ దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు, శ్రీ సి. సుందరం, కళాకారులు శ్రీయుతులు రామమోహన్, కృష్ణ, కుమారి సుకన్య, కుమారి సంధ్యారాణి ముప్పగు వారికి శ్రీ బి. గోపాలరెడ్డి స్వాగతాభినందనలు తెలియచేశారు. ఈ స్వాగత సమావేశాలు రెంటికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫాన్స్ సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీ గోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. ఉభయసంఘాలవారు బాబూమూవీస్ సంస్థ నిర్మాతకు, దర్శకునికి, కళాకారులకు తేనీటివిందు, విందుచేశారు.

కొత్త నటీనటులతో సినిమాలు తీయడంలో ధైర్య సాహసాలను చూపుతున్న శ్రీ ఆదుర్తి సుబ్బారావుకు, శ్రీ సుందరంకు శ్రీ రెడ్డి ప్రశంసలందచేశారు. నెల్లూరు ఫిల్మ్ జర్నలిస్టులసంఘం వారు, ఫిలింఫాన్స్ వారు శ్రీ సుబ్బారావుకు, శ్రీ సుందరంకు, కళాకారులకు స్వాగతపత్రాలు సమర్పించారు.

శ్రీ ఎల్. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమవల్ల రాష్ట్ర ప్రభుత్వము సరియైన శ్రద్ధ వహించడంలేదని అన్నారు.

శ్రీ ఆదుర్తి సుబ్బారావు సమాధానమిస్తూ తనుతీయబోయే 'విశాలనేత్రాలు' చిత్రంలో నాయికపాత్ర నటించడానికి అన్నివిధాలా నటనాసామర్థ్యంవున్న నటి కావలసి వున్నదని, ఈవిషయంలో రాష్ట్రంలోని ఫిలింఫాన్స్ అసోసియేషన్లు కృషిచేసిపెట్టాలని కోరారు. శ్రీ సుందరం, శ్రీయుతులు రామమోహన్, కృష్ణ, కుమారి సుకన్య, కుమారి సంధ్యారాణి ఉభయ సంఘాలవారికి కృతజ్ఞతలు తెలిజేశారు.

తొలుత శ్రీ తుర్లపాటి కుటుంబరావు, నిర్మలా కుమారి నాయుడుక ప్రార్థన చేశారు.

వెనుకబడిన ప్రాంతాలలో విద్యాభివృద్ధి

శ్రీ బి. గోపాలరెడ్డి హితవు

నెల్లూరు, జూలై 7:— విద్యా కార్యక్రమాలను నిర్లక్ష్యంచేస్తే, దేశ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లగలదని శ్రీ బి. గోపాలరెడ్డి [ఎం. పి.] అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం విద్యారంగంలో జరిగిన అభివృద్ధికి ఆయన హర్షం వెలిబుచ్చారు.

ఇక్కడకు 5 మైళ్ళదూరానగల చినచెరుకూరు గ్రామంలో తిక్కవరపు రామిరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూలును ఆయన 4వ తేదీన ప్రారంభించారు. శ్రీ ఎస్. కె. మురళీధరరావు [కలెక్టరు] సభకు అధ్యక్షత వహించారు.

జిల్లాలో విద్యారంగంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకతను గూర్చి శ్రీ గోపాలరెడ్డి ప్రభుత్వానికి, పరిషత్తుకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో హైస్కూలు ప్రారంభించడానికి రు. 10 వేలు విరాళం యివ్వాలనే నిబంధనను తొలగించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం జిల్లాపరిషత్ పాఠశాలలను నెలకొల్పాలన్నారు.

సెకండరీ స్కూళ్ళ ఉపాధ్యాయులకు మంచిజీతాలు యివ్వాలన్నారు. శ్రీ వి. రాఘవరెడ్డి సేవలను ఆయన కొనియాడారు. పంచాయతీ రాజ్ పథకంవల్లన విద్యారంగంలో ప్రగతి కనిపిస్తున్నదని అధ్యక్షులు అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎస్. చంద్రశేఖరరెడ్డి శిక్షణపొందిన ఉపాధ్యాయుల ఆవశ్యకత కలదన్నారు.

స్కూలుకు రు. 20,000లు దానంచేసినందుకు శ్రీ టి. రామిరెడ్డిని ఆయన అభినందించారు. శ్రీ డి. బసవరాజు [డి. ఇ. ఓ.] గ్రామాలలో ఉపాధ్యాయులకు గృహవసతికల్పించవలసిందిగా గ్రామస్థులను కోరారు. పరిషత్ కార్యదర్శి శ్రీ పి. కృష్ణారావుకూడా ప్రసంగించారు.

శ్రీ సి. జె. కృష్ణారావు [హెడ్మాస్టర్] నివేదిక చదువుతూ గ్రామస్థులు యితరులు రు. 49,000 దానం చేసినట్లు తెలిపారు. శ్రీ టి. రామిరెడ్డి జాతీయనాయకుల పటాలను ఆవిష్కరించారు. [ప.వి]

సభలు-సమావేశాలు

అవతార్ మెహెర్‌బాబా వారి 41వ మౌన వార్షికోత్సవం విజయవాడ కొత్తపేటలోని శ్రీ మెహెర్‌పేటోడ్ [శ్రీ హనుమంతరావు గారి] గృహము లో జూలై 9వ తేదీ సా. 6—30 గం||లకు జరుగును. శ్రీ ప్రభాకర లక్ష్మీనారాయణశర్మ, బాబావారిదివ్య బోధనమును గురించి ఉపన్యసించెదరు.

శ్రీ ఆర్. వి. సుబ్బారావు, శ్రీమతి శేబాల దమయంతిదేవి దర్శకునకు, నిర్మాతకు, కళాకారులకు అభినందనలు తెలియజేస్తూ ప్రసంగించారు. ఉభయ సంఘాల తరపున శ్రీ వి. అప్పయ్య, శ్రీ ఖాదర్ మొహియ్దీన్‌లు వందన సమర్పణ చేశారు.

కుమారి సంధ్యారాణి తెలుగు, హిందీ భాషలలో పాటలు పాడారు. కుమారి నై.

చిన్నాళ్ళగూడెంలో హైస్కూళ్ళు ప్రారంభం

కొయ్యలగూడెం, జూలై 7:— ఇక్కడకు 10 మైళ్ళ దూరంలో ఉన్న చిన్నాయిగూడెంలో, నూతనంగా నెలకొల్పబడిన శ్రీ కొత్త బుచ్చమ్మ శ్రీ ఆవంట బుల్లి గోపయ్య జిల్లాపరిషత్ హైస్కూలుకు శ్రీమతి కొత్త వెంకట నరసమ్మచే ఇటీవల ప్రారంభోత్సవం చేయబడింది. శ్రీ గెడా హనుమంతరావు స్వాగతం పలికారు.

శ్రీ అల్లూరి సర్వారాయుడు [సమితి అధ్యక్షుడు] అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ గెడా రఘునాయకులు సభాప్రారంభోత్సవం చేశారు. శ్రీ పిప్పవనేని శ్రీరామచంద్రరావు హైస్కూలుకు అన్నివిధాలా ప్రజలు సహకరించాలని కోరారు. శ్రీ వి. సర్వారాయుడు వందన సమర్పణ చేశారు.

జీవిత సౌఖ్యం అనుభవించాలంటే

ఏకారణం చేతనయినా మీరు బలహీనతపొంది వున్నయెడల నిస్పృహ వద్దు. నేడే డాక్టరు చౌదరి గారిని సంప్రదించి పోయిన శక్తిని బలపరచుకోండి. ఔషధములతోను, ఎలక్ట్రిక్ చికిత్సతోను, మీ ఆరోగ్యం పరిరక్షించబడును.

చౌదరి డిస్పెన్సరీ

[బాంబే ఆడిపికేష్ ప్రక్క 1, ఆంధ్రప్రభ ఆఫీస్ ప్రక్క, గాంధీనగరం, విజయవాడ—3. నం. 2, రిచ్ స్ట్రీట్, పి. ఆర్. అండ్ సన్స్ వెనుకప్రక్క, మౌంట్‌రోడ్ మద్రాసు—2.



పోర్బ్స్ పోర్బ్స్ క్యాంపబెల్ & కంపెనీ లిమిటెడ్ యొక్క

ఫోర్బ్స
ఇంజనీరింగ్ సేల్స్ డివిజన్

సరస్వతి
గ్రేడ్ 1
పవర్ ప్రెస్సులను అమ్ముతారు

నుతాలో అనేక రకాల హెచ్చుపైజులలో ఏటవాలుగా వుండగలిగేవి, గియర్లు వున్నవి, పాదియా గియర్లు లేనివి; మాత్ర కో సరిగే స్ట్రోక్ గలవి

తయారుచేయువారు శ్రీ సరస్వతి వరన్ ఫాంత్రీ, బెంగుళూరు.
మైసూరు స్టేట్ మినహా భారతదేశమంతటా పోర్ట్ డిస్ట్రిబ్యూటర్లు:
ఫోర్బ్స్ ఫోర్బ్స్ క్యాంపబెల్ & కంపెనీ లిమిటెడ్ యొక్క
ఫోర్బ్స్ ఇంజనీరింగ్ సేల్స్ డివిజన్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బిల్డింగ్ 151

యూనిట్ ట్రస్ట్ చేత ప్రత్యేకముగు నూతనమైన ఆహ్వానం

ఒక యూనిట్‌ను రూ. 10/- చొప్పున కొనండి

యూనిట్ ట్రస్ట్ ఒక యూనిట్‌ని రూ. 10/-కు అమ్ముతోంది

ఈ అవకాశం జూలై 30 వరకు మాత్రమే వుంటుంది.

అయిదు మహత్తరమైన లాభాలు తప్పక ఉంటాయి

1 మంచి మొత్తాల భద్రత
2 క్రమమైన వరుమానం
3 నగదు వేసుకో దానికి సౌలభ్యం
4 అమూల్యమైన పన్ను మినహాయింపులు రూ 1000/-ల వరకు ఆదాయ పన్ను విధించబడదు
5 యూనిట్లనుండి వచ్చే మీ సంపాదనపై మరలా...

ఇప్పుడు యూనిట్లు 14,000 పోస్టు ఆఫీసుల్లో లభిస్తున్నాయి

యూనిట్లు 14,000 పోస్టు ఆఫీసుల్లోను ... 1,000 ప్రాంతాలలోని ఏజెంట్ల ద్వారాను, మరియు అనుమతించబడిన బ్రోకర్ల ద్వారాను, దేశమంతటా అమ్మబడుతున్నాయి

త్వరలో చేయబడే రాబడి పంపిణీ ప్రకటన కొరకు నిరీక్షించండి

ఉత్తమమైన దానిలో పెట్టుబడి పెట్టండి-యూనిట్ ట్రస్ట్‌లో పెట్టుబడి పెట్టండి

యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా

బొంబాయి లైఫ్ బిల్డింగ్, 45, వీర్ నారిమాన్ రోడ్, బొంబాయి-1
6, కౌన్సిల్ హౌస్ స్ట్రీట్, కలకత్తా-1 రిజర్వు బ్యాంకు బిల్డింగ్, మద్రాసు-1

DA 66/281

హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో పోస్టు కోర్సుద్వారా ట్యూషన్ను ఇచ్చుచున్నాము. ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగపడును. మాతెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపత్,
6, స్ప్రింజర్స్‌వీధి, మద్రాసు—1.

ఎల్. ఐ. సి. సిబ్బంది

క్రీడాసంఘ వార్షికోత్సవం

మచిలీపట్నం, జూలై 7.— యిటీవల, స్థానిక ఎల్. ఐ. సి. సిబ్బంది క్రీడాసంఘ వార్షికోత్సవ స్థానిక పురమందిరంలో జరిగింది. శ్రీ వై. నారాయణరావు [అసిస్టెంటు డివిజనల్ మేనేజరు] అధ్యక్షత వహించారు. శ్రీ తురగా వెంకట్రావు ప్రసంగించారు. క్రీడారంగంలో వివిధస్థాయిలలో ప్రమాణాలు పెరిగే కృషి జరగా లన్నారు. శ్రీమతి సీతారామమ్మ వెంకట్రావు బహుమతులు అందించారు.

చివరకు శ్రీ వి. చంద్రశేఖరరావు రచించిన 'సినిమాతేరం' ఏకాంకిక ప్రదర్శించారు.

క్రీడాలోకం

క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ పోటీలు

బొంబాయి, జూలై 7:— క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ బాడ్మింటన్ పోటీలు నిన్న యిక్కడ ప్రారంభమయ్యాయి.

బాలురసింగిల్స్‌లో మెహబూబ్ అలీ [హైదరాబాద్], అతుల్ ప్రేమనారాయణ్‌మీద 10—15, 15—13, 6—15తో ఓడగా, జమాలర్‌హుస్సేన్ [హైదరాబాద్], పి. డి. మనోహర్‌ను 15—3, 15—1 తో తేలికగా ఓడించాడు.

పురుషుల సింగిల్స్‌లో, ఏషియన్ చాంపియన్ దినేష్ ఖన్నా, అనిల్ ప్రధాన్‌ను 15.9, 15—5 తో ఓడించటంలో తనస్థాయి మరొకసారి నిరూపించాడు.

క్లార్క్ చే రెండు కొత్త రికార్డులు

స్టాక్‌హోమ్, జూలై 7:— ఇప్పుడు జరిగిన అంతర్జాతీయ పరుగుపోటీలో రాన్ క్లార్క్ [ఆస్ట్రేలియా] 5000 మీటర్లను, 13ని. 16.6 సెకన్లలో పరుగెత్తి, కొత్త ప్రపంచ రికార్డు స్థాపించాడు. కెన్యాకుచెందిన కెనో యొక్క లోగడ రికార్డు [13ని. 24.2 సెకన్లు] ను క్లార్క్ను అధిగమించాడు.

మరొక పోటీలో క్లార్క్ 3 మైళ్ళను 12 ని. 52.4 సెకన్లలో పరుగెత్తి తన పూర్వపు రికార్డును అధిగమించాడు

ఇతర వార్తలు

అఖిలభారత స్పోర్ట్సు కౌన్సిల్ నేడు న్యూఢిల్లీలో సమావేశమవుతుంది. దేశంలో స్పోర్ట్సు అభివృద్ధి మార్గాన్వేషణం, ఈ సమావేశంలో ముఖ్యాంశమని తెలుస్తున్నది.

మిడిల్ సెక్సుతో పోటీలో, వెస్టిండీస్ తన మొదటి యిన్నింగ్సులో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టాస్‌గెల్చినా, వర్షం కురిసినందున, మిడిల్ సెక్సు కెప్టెన్ వెస్టిండీస్‌ను బాటింగ్‌చేయమని కోరాడు.

సత్యగౌరి - కాకినాడ
8-7-1966
మ్యాటినీతో ప్రారంభం
రోజు 3 ఆటలు
ఆదివారం ఉదయపు ఆటకూడ కలదు.
సీన్ కానరీ నటించిన
ఫ్రమ్ 007 విత్ లవ్
(కలర్)

కమలాలడంగారం

బాపాలాల్ & కో
రత్నన్ బజార్, మద్రాసు-1

క్రెస్ట్ హెయిర్ డై
ఒక్కసారి ఉపయోగించడంతోనే. మీ వెంట్రుకలు వెంటనే నల్లగా అయిపోతాయి; వాటిలో ప్రకృతి సిద్ధమైన మెరుపు వస్తుంది. సర్వదా క్రెస్ట్ హెయిర్ డై ఉపయోగించండి దీని మూలంగా మీ వెంట్రుకలు చాలా రోజులు నల్లగా వుంటాయి

అన్ని పెద్ద స్టోరులలోనూ దొరుకుతుంది.

సిల్వర్ ఎక్సైడ్
ప్రతిసారి వెనువెంటనే స్టార్టుకావడానికి

మీ స్థానిక ఏజంటు -
ది జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మద్రాసు
బ్రాంచీలు బెంగుళూరు, కోయంబత్తూరు, సికింద్రాబాదు
EBSC 65 TE

విజయవాడ: శ్రీ సరస్వతిలో- ప్రేక్షకుల అసంఖ్య ప్రేక్షకులతో నిండిన 3వ వారం
రాజమండ్రి: జయశ్రీ(లో) 2వ వారం

మొహబ్బత్ జిందగీ హై
ఈస్ట్‌మన్ కలర్ చిత్రం: (A) పెద్దలకుమాత్రమే
సంగీతం: ఓ.పి. నయ్యర్ ని: అపరాజిత రిలీజ్
SUVARNA
విజయవాడ షో టైమింగ్స్ రా. 7 గం. మరియు 10 గం.

ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్సు సమర్పించు
విజయభువనేశ్వరిపిక్చర్స్ వారి
నవరాత్రి
నిర్మాత ఏ.వి.సుబ్బారావు దర్శకుడు టి.రామారావు
విజయవంతమైన 12వ వారం

ఆత్మా ఆర్ట్స్
చిలకా గోరింకా
సంగీతం రాజేశ్వరరావు
నిర్మాత దర్శకుడు ప్రత్యగాత్మ
నవయుగ
మైసూర్ సర్కిల్ మూవీస్
5వ వారం



బాబూ మూవీస్
19. ఫస్టుమైన్‌రోడ్ - సి.ఐ.టి. కాలనీ
మైలాపూర్ - మద్రాసు-4

మేము నలుగురము మీకెంతగాతెలుసో మాకుతెలియదు.
అయితే మంచి మనసులుగల తెలుగు ప్రేక్షకులుగా
మాకు మీరు బాగాతెలుసు. మూగగా ఆనాడు మీరు జల్లిన
అక్షింతలు మామీద తేనెలవానలు కురిపించాయి
"తేనెమనసులు" చిత్రంలో మీరు మమ్ములను ఆదరించారు
ఆబలంతో, రెట్టించిన ఉత్సాహంతో—
కన్నెమనసులు లో నటించాము
చిత్రం పూర్తి అయింది. ఈనెలలోనే విడుదల కాబోతున్నది
ఆనాడు ఎంత సాదరంగా. సహృదయంతో మమ్ము చూసారో
చూసి మెచ్చుకున్నారో, మెచ్చి దీవించారో అదే వాత్సల్యంతో
ఈనాడు కూడా మమ్మల్ని ఆదరించి, అభిమానించి మా-
భవిష్యత్తుకు బాటలు తీర్చి ఆశీర్వదించవలసిందిగా
ఆకాంక్షిస్తూ, అర్థిస్తూ మీ...
రామ్మోహన్. కృష్ణ సుకన్య సంధ్య

నేడే విడుదల

భానూ ఫిలిమ్స్ సమర్పించు
సిటాడెల్ వారి
దొంగలకు దొంగ
దర్శకత్వం జోసెఫ్ తలియత్ (జూ)
మాటలు, పాటలు శ్రీ. శ్రీ
సంగీతం T.M ఇబ్రాహీమ్
ఈస్టిండియా రిలీజ్

Printed and Published by S. Y. Swamy B A, on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3 Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి 31 సంచిక 1రి5 విజయవాడ 9 7-1966 శనివారం పేజీలు 6 . 10 పైసలు

Regd. No.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ - ఆంధ్రప్రభ
గాంధీనగర్, విజయవాడ.
టెలిఫోన్ నంబర్ల మార్పు
9—7—66 సాయంత్రం నుంచి విజయవాడలో ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్‌చేంజిమీద మా టెలిఫోన్ నంబర్లు దిగువ విధంగా ఉండును:
5203, 5204, 5205, 5206.
మేనేజరు.



ఋణభారంతో క్రుంగిపోతున్న ప్రజలకు బాధావిముక్తి అవసరం

మారటోరియం బిల్లుపై చర్చలో సభ్యుల సూచన: ఇట్టి శాసనం సాధ్యంకాదని మంత్రి జవాబు

మద్రాసు అడ్వొకేట్ జనరల్‌గా శ్రీ కుమార మంగళం

మద్రాసు, జూలై 8:— కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖ నాయకుడుగా వుంటూ వచ్చిన శ్రీ మోహన్ కుమారమంగళం మద్రాసు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌గా నియమించబడ్డారు.

రాజ్యాంగ నిబంధనలు అనుసరించి అడ్వొకేట్ జనరల్ పార్టీ రాజకీయాలలో పాల్గొనరాదన్న సాంప్రదాయం వున్నందున శ్రీ కుమార మంగళం కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు.

అడ్వొకేట్ జనరల్ పదవికి శ్రీ కుమార మంగళం అన్ని విధాలా తగిన వ్యక్తి అని మద్రాస్ ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు. శ్రీ కుమార మంగళం పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారా అని ఒక విలేఖరి ప్రశ్నించగా, తన కావిషయం తెలియదని, ఒక నిర్ణయాన్ని తీసుకునేముందు ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించడం అలవాటు అని శ్రీ భక్తవత్సలం వివరించారు.

'అడ్వొకేట్ జనరల్‌గా శ్రీ కుమార మంగళం నియామకం సరిఅయినదని నా అభిప్రాయం' అని అన్నారు శ్రీ భక్తవత్సలం.

బొంబాయి, జూలై 8:— పార్లమెంటు సభ్యుడు, మాజీ అలిగఢ్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడునైన శ్రీ బి.హెచ్. జైదీ ఎడమకాలి సిరపండుకు దెబ్బతగలడంవల్ల 5 వ తేదీన టాంజానియా ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

బిల్లుకు శాసనసభ తిరస్కృతి

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 8:—

ఋణాల చెల్లింపును శాసనరూపంలో వాయిదా వేయాలని కోరుతూ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెటిన అనధికార 'మారటోరియం బిల్లును' నేడు రాష్ట్ర శాసనసభ త్రోసిపుచ్చింది.

బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ రెవిన్యూ మంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి, మొత్తం రు. 200 కోట్ల దాకా ఉన్న ఋణాల వసూళ్లను నిలిపివేసే స్థితిలో కనుక ప్రభుత్వం ఉన్నట్టయితే, క్షామనివారణ పథకాన్ని ప్రభుత్వమే స్వయంగా చేపట్టి ఉండేదని, తక్కిన దక్షిణ రాష్ట్రాల సహకారాన్ని అపేక్షించి ఉండేదికాదని తెలియజేశారు.

బిల్లుపై చర్చను ముగిస్తూ శ్రీ తెన్నేటి విశ్వనాథం, ప్రజలు నానాటికీ ఋణగ్రస్తులయిపోతున్నారని, ప్రతినెలా ఒకటవ తేదీన సచివాలయం ముందు అప్పులవాళ్ళుదారు తీరి నిలుచుని ఉండడం కనిపిస్తుందని, జీతం డబ్బులు పూర్తిగా ఇళ్ళకు తీసుకుని పోయే ఉద్యోగి కనిపించడని పేర్కొన్నారు.

ఈ బిల్లు ఉద్దేశ్యం మంచిదేనని, ఈ విషయంలో చాలవరకు తాను ఏకీభవిస్తున్నానని రెవిన్యూమంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే ఋణాల చెల్లింపును వాయిదా వేయడానికి ఒక శాసన రూపంలో అవకాశం కల్పించాలన్నది కూడా జాగ్రత్తగా యోచించవలసిన సమస్య అని ఆయన అన్నారు.

"ఈ నాడు రైతులకు సహకార సంఘాల ద్వారా రు 20 కోట్లు మాత్రమే ఋణంగా ఇవ్వబడుతున్నది. రైతుల ఆర్థిక అవసరాలు నూటికి 15 వంతులైనా ఈ ఋణాలు తీర్చ లేకపోతున్నవి. మరి అట్టిపరిస్థితిలో రు. 200 కోట్ల ఋణాలపై చెల్లింపును వాయిదా వేయడానికి ప్రభుత్వం అనుమతించాలనడం క్లిష్టమైన అంశం" అన్నారు రెవిన్యూమంత్రి.

ఇంత పెద్ద మొత్తంలో ఋణాల వసూళ్ళను నిలిపివేయగల స్థితిలో ప్రభుత్వం ఉన్నట్టయితే క్షామ నివారణపథకాన్ని మరొకరి సహాయంతో పనిలేకుండా స్వయంగా చేపట్టి ఉండేదని ఆయన తెలియజేశారు.

అదీకాక ఇట్టి శాసనం చేయడం వలన, తరవాత వచ్చే పరిణామాలను గురించి కూడా పరిశీలించడం అవసరమని ఆయన అన్నారు. 'మారటోరియం' వలన రైతులకు ప్రయోజనంగా ఉంటున్నటువంటి ఋణసదుపాయాలు స్తంభించి పోగలవని ఆయన అన్నారు. అధికాహారోత్పత్తిసాధనలో రైతులకు ఇదేమీ సహాయ

(మిగతా 3 వ పేజీలో)

పొరుగురాష్ట్రాలతో ఆంధ్ర సరిహద్దు సమస్యలు

పరిశీలనకు కమిషన్ నియమించాలని వావిలాల తీర్మానం; చర్చ వాయిదా

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూలై 8:—

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు రెండు అనధికార తీర్మానాలపై చర్చ వచ్చే సమావేశానికి వాయిదా వేసింది. మొదటిదానిని దక్షిణాది రాష్ట్రాలమధ్య సరిహద్దు వివాదాలను పరిశీలించే నిమిత్తం ఒక సరిహద్దు కమిషన్ నెలకొల్పాలని కోరుతూ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెటారు.

మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌కు గల సరిహద్దు వివాదాలను ఈ కమిషన్‌కు నివేదించాలని శ్రీ గోపాలకృష్ణయ్య తీర్మానంలో కోరారు. రెండవ తీర్మానాన్ని శ్రీ కె. బుచ్చయ్య ప్రతిపాదించారు. రాష్ట్రంలో ధరలు, ఉత్పత్తి, ఆర్థిక విషయాలకు సంబంధించి రూపాయి విలువ తగ్గింపు ప్రభావాన్ని పరిశీలించిదుష్ఫలితాలను నివారించేనిమిత్తం తీసుకోవలసిన చర్యలను సూచించడానికై శాసనసభ్యులతో ఒక నిపుణుల సంఘాన్ని నెలకొల్పాలని ఈ తీర్మానంలో శ్రీ బుచ్చయ్య కోరారు.

తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ దక్షిణాది రాష్ట్రాలమధ్య నెలకొనివున్న సరిహద్దు వివాదాలను పరిశీలించే నిమిత్తం ఒక సరిహద్దు కమిషన్‌ను నియమించవలసిన ఆవశ్యకత గలదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ఉద్ఘాటించారు. మహారాష్ట్ర—మైసూరు సరిహద్దు వివాదాన్ని పరిశీలించడానికై ఒక కమిషన్ నెలకొల్పాలని కాంగ్రెస్ కార్యవర్గం గతంలో నిర్ణయం దృష్ట్యా, ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని శ్రీ వావిలాల పేర్కొన్నారు. సరిహద్దు కమిషన్ బాధ్యతలను నిర్వహింపవలసినదిగా మైసూరు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దానితోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటి మధ్యగల సరిహద్దు వివాదాలనుకూడా ఒకసారి పరిశీలించాలని అడగడానికి ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఏర్పడింది—అని ఆయన అన్నారు.

శ్రీ పి. రాజగోపాలనాయుడు ప్రసంగిస్తూ ఆంధ్రకు సమీపంలో లేవనే మిషతో సటాస్కర్, హోసూరు, కృష్ణగిరి ప్రాంతాలపై ఆంధ్రులహక్కును త్రోసివేశారని, ఇదినిజం కాదని అన్నారు. ఆ రకంగా అయితే బెంగుళూరులో తెలుగుమాట్లాడేవారి జనాభా ఎక్కువకాబట్టి బెంగుళూరు తనకు చెందాలని వాదించవచ్చు. ఇట్టి వివాదాలను పరిశీలించడానికి కమిషన్ నియామకం అవసరం అన్నారు శ్రీ రాజగోపాలనాయుడు.

శ్రీ యం. రాజగోపాలనాయుడు తీర్మానాన్ని ప్రతిరేకించారు.

శ్రీ బుచ్చయ్య తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రూపాయి మారకంరేటు తగ్గించిన ఫలితంగా లాభ నష్టాలను పరిశీలించే నిమిత్తం శాసనసభ్యులతో ఒక నిపుణుల సంఘం నియమించాలని కోరారు.

ఇటువంటి విషయాలపై తాను మంత్రివర్గ సహచరులతో సంప్రతింపవలసిన ఆవశ్యకత వున్నందున ఈ తీర్మానాన్ని వాయిదా వేయవలసినదిగా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.

రూపాయి విలువ తగ్గింపు ఫలితంగా వ్యవసాయరంగంతో సహా పెక్కువస్తువులధరలు పెరిగాయని శ్రీ టి. నాగిరెడ్డి పేర్కొన్నారు, ఎగుమతి చేసుకునే ముడి సామగ్రి, యంత్ర పరికరాల ధరలు పెరుగుతవి కాబట్టి, ఈ దృష్టితో వచ్చే బడ్జెట్‌ను పరిశీలింపవలసి వుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇది చాలా ప్రధానమైన విషయమని, అందువల్ల ఈవిషయాన్ని గురించి వచ్చే సమావేశంలో సమగ్రంగా చర్చించవచ్చునని, సమస్తానికి ఈ తీర్మానాన్ని వాయిదావేయవచ్చు నని ముఖ్యమంత్రి సూచించారు.

సభ రేపు ఉదయం 8 గంటలకు వాయిదా పడింది.

క్రీడాకారులకు అర్జున్ అవార్డుల బహూకరణ

న్యూఢిల్లీ, జూలై 8:— రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ నేడిక్కడ అశోకా హాల్‌లో సుప్రసిద్ధులైన క్రీడాకారులకు "అర్జున్ అవార్డులు" బహూకరించారు.

బహుమతి స్వీకర్తలలో 15 మందికిగాను 12 మంది మాత్రమే హాజరైనారు.

పటౌడి నవాబ్‌తో వున్నందున రాలేకపోయారు. రావు రాజా హనుమత్‌సింగ్, కెన్నెత్ పవెల్ ఈరోజు ఉదయం మాస్కో వెళ్ళారు.

ఇటీవల ఇండో—పాక్‌సంఘర్షణసందర్భంగా తనొక గుండు దెబ్బకు గురియైన ఎవరెస్ట్ విజేత కెప్టెన్ హెచ్. యస్. అహ్లువాలియా బహుమతి స్వీకరించడానికై చక్రాలున్న కుర్చీలో వేదికవద్దకు వచ్చారు. అవార్డు స్వీకరించడానికై ... మనుషులు ఎత్తుకోవలసి వచ్చింది. రాష్ట్రపతి కరకమలాలనుంచి ఎవరెస్టు వీరుడు బహుమతి అందుకొంటున్నప్పుడు హాల్‌లో హర్షధ్వానాలు మారుమ్రోగాయి.

రాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతీయ క్రీడాకారులు ప్రశాంత మనస్కులై, నైతిక బలంతో దేహదార్ఢ్యంతో ప్రభాసించగలరనే ఆశాభావం వ్యక్తంచేశారు.

నాసర్ - ఇందిర చర్చలు ప్రారంభం

—కయిరోలో ప్రధానికి ఘనస్వాగతం

కయిరో, జూలై

కయిరో చేరుకున్న అనంతరం ప్రధాని శ్రీమతి గాంధి ఈరోజు మధ్యాహ్నం ప్రెసిడెంట్ నాసర్‌తో మొదటిసారి చర్చలు ప్రారంభించారు.

కయిరోకు శ్రీమతి గాంధి ఎయిర్ ఇండియా బోయింగ్‌విమానంలో రాగానే యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రధాని జకరియా మొహిద్దీన్ స్వాగతం యిచ్చారు.

అరబ్‌రిపబ్లిక్ ఇతర మంత్రులు కయిరోలోని భారతీయులు కూడా ఆమెకు స్వాగతమిచ్చారు. రాగానే ఆమె ఏ ప్రకటన చెయ్యలేదు.

రష్యాలో వుండే ఆయిదారు రోజులలోను సోవియెట్ నాయకులతో తన వియత్నాం శాంతి పథకాన్ని గురించి చర్చించడానికి ఆమెకు కావలసినంత వ్యవధివుంటుంది. శాంతికృషిలో చేతులు కలపవలసినదిగా రష్యాకు నచ్చచెప్పడం కోసం బ్రిటిషు ప్రధాని శ్రీ విల్సన్ మాస్కోకు మాస్కోకు వచ్చేనాటికి ఆమె అక్కడేవుంటారు. జెనీవా సమావేశాన్ని జరిపించడానికి సోవియెట్‌యూనియన్ యింతవరకు సుముఖత చూపలేదు.

ఆంధ్ర - మైసూర్ల [భూ భాగం బదిలీ]

శాసన మండలి ఆమోదం

హైదరాబాద్, జూలై 8:—ఆంధ్రప్రదేశ్, మైసూరు [భూభాగాల బదిలీ] బిల్లు 1 పరిశీలించాలని సూచిస్తూ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసనమండలి నేడు ఆమోదించింది.

రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తెలియడానికిగాను ఈ బిల్లును రాష్ట్రపతి రాజ్యాంగంలోని మూడవ సూత్రాన్ని అనుసరించి నివేదించారు.

ప్రస్తుతం మైసూరు రాష్ట్రంలో వున్న కర్నూలు జిల్లాలోని ... 5 ఎకరాల 3 సెంటుల భూమిని ... బదిలీచేయడంకోసం ... అని శ్రీ బ్రహ్మానంద ... దీనికి భారతరాష్ట్రపతి ... మెంటు శాసనం, అందుకు అవసరమైనవని ఆయన అన్నారు.

రష్యాకు అమెరికా సూచన

వియత్నాంపై జెనీవా సభకు

వెనెగా, జూలై 8:— వియత్నామ్ సమస్యపై జెనీవా సమావేశాన్ని తిరిగి జరిపించడానికి బ్రిటన్‌తోపాటు సుముఖత్వంచూపవలసిందని ఐక్యరాజ్య సమితిలోని అమెరికన్ ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ ఆర్థర్ గోల్డ్‌బర్గ్ నిన్న సమితి ఆర్థిక సాంఘిక సమస్యలసంఘం సమావేశంలో సోవియెట్ యూనియన్‌ను కోరారు.

తేనీటి విందు

హైదరాబాద్, జూలై ... లికి కొత్తగా ఎన్నికైన ... సభ్యులకు ప్రముఖ కాంగ్రెసు వాదులు కొండా లక్ష్మణ్‌బాపూజీ నిన్న సాయంత్రం ఇక్కడ తేనీటి విందు జరిపారు.

అనలుగురు సభ్యులు శ్రీయుతులు రఘునాథరెడ్డి, బి. లింగయ్య, ఆజామ్, శ్రీమతి శ్యామలాదేవిగార్లను పూలమాలలతో సత్కరించారు.

ఈ విందుకుహాజరైనవారిలోముఖ్యులు ఆయన సహచరులు, ప్రదేశ్ కాంగ్రెసు కక్షుడు శ్రీ తిమ్మారెడ్డికూడా వున్నారు.

'కాంగ్రెస్‌లో సమైక్యతకై చేస్తున్న నాకృషిలో దురుద్దేశమేమీ లేదు

హైదరాబాద్‌లో శ్రీ సంజీవరెడ్డి ప్రకటన: ఇతరరాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను మార్గదర్శకం చెయడమే ఆశయమని వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైద్రాబాద్, జూలై 8:—

ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావడానికి వీలుగా రాష్ట్రకాంగ్రెస్‌లో సంపూర్ణ సమైక్యతను, పరస్పరావగాహనను, సామరస్య వాతావరణాన్ని పెంపొందించాలన్న ప్రగాఢవాంఛ చాలకాలంనుండితనకు కలదని శ్రీ సంజీవరెడ్డి నేడిక్కడ ప్రకటించారు.

విశాఖపట్టణంనుండి విమానంలో శ్రీ సంజీవరెడ్డి నేడిక్కడకు రాగానే ఆయన అభిమానులు, మంత్రులు శాసనసభ్యులు పూలహారాలతో ముంచెత్తివేశారు.

సుమారు 80 మంది శాసనసభ్యులు, కార్పొరేషన్ సభ్యులు శ్రీ సంజీవరెడ్డిని పూలహారాలతో సత్కరించారు. విమానాశ్రయంలో స్వాగతం యివ్వడానికి వచ్చిన జనసమూహం విపరీతంగా వున్నందున విమానాశ్రయం భవనాన్ని శ్రీ సంజీవరెడ్డి చేరుకోడానికి 30 నిమిషాలు పట్టింది.

జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ నాయకులు శ్రీ జి. సంజీవరెడ్డి, శ్రీ టి. గోవిందసింగ్ కార్మిక సంఘాల తరుపున పూలహారాలు వేశారు.

శ్రీ సంజీవరెడ్డి విమానంనుండి క్రిందకు దిగగానే జనసమూహం ఆయనవద్దకు త్రోసుకుని పోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతికష్టంమీద దారిని కల్పించవలసి వచ్చింది. ముఖ్యులకొరకు కేటాయించిన గదిని చేరుకోగానే శ్రీ పి. వి. జి. రాజు ఆయనకు స్వాగతం చెప్పారు.

తరువాత 'శేక్‌పూర్ గెస్ట్‌హౌస్'లో విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా పార్టీని పటిష్టం చేయవలసిందని కాంగ్రెస్ వాదులందరకు తాను విజ్ఞప్తి చేయదలచినట్లు శ్రీ సంజీవరెడ్డి స్పష్టం చేశారు.

ప్రశ్న:— ముఖ్యమంత్రికి మీకు గల విభేదాలు ఏమిటి?

శ్రీ సంజీవరెడ్డి:— ఆవిషయం తెలుసుకోవాలని వున్నది.

ప్రశ్న:— ముఖ్యమంత్రిని తొలగించడానికి మీరు ప్రయత్నిస్తున్నారనే భయం వున్నది.

శ్రీ సంజీవరెడ్డి:— ఆ భయానికు ఆందోళనకు కారణం తెలుసుకోలేకున్నాను. "ఒకొకరిని నేను ఎందుకు తొలగించాలి? ఆవిషయం నేను ఇదివరకే స్పష్టం చేసివున్నాను. అయినా అనవసరంగా కొందరు కొందరు భయాందోళనకు గురి అయితే ఏమి చేయగలరు.

అభినందన సందేశాలు

కాంగ్రెస్‌లో సమైక్యతను సాధించినందుకు దేశం నలుమూలలనుండి తనకు అభినందన సందేశాలు వస్తున్నవని శ్రీ సంజీవరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమైక్యతా సాధనకు మొదట శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రయత్నించారని శ్రీ సంజీవయ్యగాని, శ్రీ రఘురామయ్య కాని ముఖ్యమంత్రిని తొలగించాలని సూచించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాదులలో తాను సాధించిన సమైక్యత వ్యక్తిపట్ల వ్యతిరేకంగా దురుద్దేశంతో చేసినది కాదని వివరించారు. ఢిల్లీలో ఇంతకుముందు శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రయత్నించినదే నేను చేసి సాధించాను. జూన్ 13 న ఢిల్లీలో శ్రీ బ్రహ్మానందరెడ్డి తన ప్రయత్నంలో సఫలమయివుంటే ఏమి జరిగివుండేది. అందరినీ నేను విందుకు ఆహ్వానించి వుండేవాడిని" అని అన్నారు శ్రీ సంజీవరెడ్డి.

రాజకీయాలలో తొందరపడి ప్రయోజనం లేదని, ప్రస్తుత పరిస్థితికి అనేక సంఘటనలు దారితీసినవని అన్నారు. తరువాత కుదుటపడి కాంగ్రెస్ వాదులమధ్య సామరస్య వాతావరణం నెలకొనడానికి తోడ్పడాలని శ్రీ సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. 'ఎవరూ యింతవరకు నావద్దకు వచ్చి దీనిపట్ల ఆరోపణలుకాని, అన్యాయంకాని జరిగినట్లు చెప్పలేదు. అలాంటిది ఏమయినావుంటే అపోహలు తొలగించి, ఆంధ్ర కాంగ్రెస్‌లో సామరస్య సాధనకు మొదట నేను కృషిచేస్తాను" అని అన్నారు శ్రీ సంజీవరెడ్డి.

తరువాత కొంత ఉత్సాహంతో మాట్లాడుతూ శ్రీ సంజీవరెడ్డి యిలా అన్నారు:

[మిగతా 3 వ పేజీలో]

ఆగస్టు నుండి భుట్టో పదవి రద్దు

అధికార ప్రకటన

రావల్పిండి, జూలై 8:— పాక్ విదేశాంగమంత్రి శ్రీ భుట్టో తొమ్మిదివారాలు సెలవు పూర్తి అయిన తరువాత తనపదవిని వదలిపెట్టగలరని అధికారరీత్యా ప్రకటించబడింది. భుట్టో తిరిగి విదేశాంగశాఖను స్వీకరిస్తారని వెలువడిన వదంతులకు దీనితో స్వస్తి చెప్పారు.

సెలవు పూర్తి అయిన వెంటనే భుట్టో విదేశాంగశాఖను వదలి పెట్టినట్లే భావించాలని గెజెట్‌లో అధికారరీత్యా ప్రకటించారు.

గురువారంనాడు శ్రీ భుట్టో సింధ్ రాష్ట్రంలోని జన్మస్థలమయిన లార్కానా నుండి కరాచీకి వచ్చారు.

హైఫాంగ్ వద్ద తిరిగి నౌకాయుద్ధం

రెండు ఉత్తరవియత్నామ్ నౌకలనుముంచి వేసినట్లు అమెరికా అధికారుల ప్రకటన

సైగాన్, జూలై 8:— ఉత్తర వియత్నామ్ రేవుపట్టణమయిన హైఫాంగ్ సమీపంలో తిరిగి నేడు నౌకాయుద్ధం జరిగిందని ఉత్తర వియత్నామ్ శతఘ్ని నౌకలకు అమెరికన్ విమానాలు తీవ్రనష్టం గలిగించినవని అమెరికన్ అధికారులు ప్రకటించారు.

ఉత్తర వియత్నామ్‌కు చెందిన రెండు శతఘ్ని నౌకలను రాకెట్లతో ముంచివేయడం జరిగింది. మూడవనౌక రాకెట్ దాడికి అగ్నిజ్వాలలతో మండిపోయింది. నాలుగవ నౌకకు కూడా తీవ్రనష్టం కలిగింది.

వారం రోజులక్రితం జరిగిన నౌకాయుద్ధంలోఅమెరికన్ నౌకాదళం ఫలితంగా, మూడు ఉత్తర వియత్నామ్ టార్పెడో బోట్లు ... మునిగిపోయిన విషయం తెలిసినదే.

సభాపతిపట్ల నిరసనగా కమ్యూనిస్టుల నిష్క్రమణ

హైదరాబాదు, జూలై 8:—

సభాపతి తమపై ఆరోపణలు చేసినా రను నెపంమీద మితవాద కమ్యూనిస్టులు నేడు పెద్ద వాగ్వివాదానంతరం శాసనసభనుండి బయటకు వెళ్లిపోయారు.

మొన్న మితవాద కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన ఊరేగింపును పోలీసులు అటకాయించడంపై ముఖ్యమంత్రి నేడు ప్రకటన చేసిన వెంటనే తగాదా ప్రారంభమైనది. పెక్కు మంది మితవాద కమ్యూనిస్టులు లేచి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. సభాపతి వారిని అందుకుఅనుమతించలేదు రానున్నఎన్నికలదృష్ట్యా మితవాద కమ్యూనిస్టుల వైఖరి బిరుసెక్కుతున్నదని 6 వ తేదీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కలకత్తానుండి ప్రకటించబడిన ఒక వార్తను చూపిస్తూ సభాపతి యిది నిజమేనా అని మితవాదకమ్యూనిస్టులను అడిగారు.

సభాపతి యిలాప్రశ్నించడంతో తేనెపట్టు కదిపినట్లయింది. దానిమీద వాగ్యుద్ధం జరిగి చిట్టచివరకు మితవాద కమ్యూనిస్టులు సభా నిష్క్రమణ చేయడంతో ముగిసింది.

పోలీసుల అటకాయింపును ఎలాగూ తీర్మానముక్రింద చర్చించవలెనని నిన్న మితవాద కమ్యూనిస్టులు కోరగా దానిని 74 వ నిబంధనక్రింద కాల్అటెన్షన్ తీర్మానంగా నేడు చర్చించవచ్చునని సభాపతి నిన్నతీర్పుయిచ్చారు.

మారటోరియంబిల్లుపై శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభించిన చర్చ పూర్తికాగానే సభాపతి ప్రతిపక్షనాయకుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లును కాల్అటెన్షన్ నోటీసుపై ప్రసంగించవలసిందిగా కోరారు.

అదనపు సైనిక దళాల తరలింపు

మిజో విద్రోహుల అటకట్టించే నిమిత్తం

ఐజల్ [మిజోహిల్స్], జూలై 8:— ఈవారంలో సాయుధ మిజోవిద్రోహులు, ప్రభుత్వ దళాలమధ్య రెండు పర్యాయాలు సంభవించిన సంఘర్షణలదృష్ట్యా లూంగ్లేకు దక్షిణంగావున్న టోయ్‌వ్యా వద్దకు అదనపు భద్రతా దళాలను తరలివస్తున్నట్టు నేడిక్కడకు అధికారికంగా తెలియ వచ్చింది.

లూంగ్లే సబ్—డివిజన్‌లోని వివిధ ప్రాంతాలలో మిజోవిద్రోహులు గ్రామాలపై పడి లూటీ చేయడం, గ్రామీణులను ఎత్తుకుపోవడంవంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు.

కొత్త దుష్ప్రచారం

ఐజల్ [మిజోకొండలు], జూలై 8:— భారతప్రభుత్వం మిజోలను హింసించడానికి తన సైన్యాన్ని ఉపయోగిస్తున్నదని మిజో విద్రోహులు కరపత్రాలద్వారాను, నోటిమాటల ద్వారాను కొత్త దుష్ప్రచారం ప్రారంభించారు.

మిజోలలో నూటికి 95 మంది క్రైస్తవులు. ఈ దుష్ప్రచారాన్ని అరికట్టడానికివలసిన ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది.

ఎగ్జెల్, మిన్నెసోటా, జూలై 8:—ఎగ్జెల్ గ్రామంలో 300మంది ప్రజలున్నారు. దోమల బాధ భరించలేకుండేదోమ నాశనినిపుంచుటకు దానికివిమానాన్ని రప్పించారు. చివరకు అది చల్లినది పిండివిషమని తెలిసి ప్రజలు ఖాళీ చేశారు. ఈ లోగా ఎవరికైనా అదివిషం టింపకపోవునని ముందు జాగ్రత్తగా ఏరుగుడు కూడా పంపారు.

యం.పి., రాజస్థాన్‌లలో జనసంఘ్ అధికారం చేపట్టగలదట

శ్రీ బలరాజ్ మధోక్ ఆశాభావం

మద్రాసు, జూలై 8:— వచ్చే జనరల్ ఎన్నికల అనంతరం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలో జనసంఘ్ అధికారంలోనికి రాగల అవకాశమున్నదని పార్టీ అధ్యక్షులు శ్రీ బలరాజ్ మధోక్ పత్రికా విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గత ఎన్నికలలోగా ప్రతిపక్షాలపట్ల ఇప్పుడు చేరే అవకాశంలేదని ఆయన అన్నారు.

శ్రీ మధోక్ 15 రోజులపాటు దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించారు. మద్రాసు రాష్ట్రంలోజనసంఘ్‌రెండుపార్లమెంటుసీట్లకు 20 అసెంబ్లీసీటకు పోటీచేయగలదని ఆయన వెల్లడించారు. డి. యం. కె. ఒక జాతీయ పార్టీ అని, అవశ్యంగా ప్రజలు సమర్థించవలసిన పక్షమని, శ్రీ మధోక్ వ్యాఖ్యానించారు.

తొలికాన్పులోపుట్టిన 9 మంది పిల్లల మృతి

ఢాకా, జూలై 8:— ఒక రైతు యువతి—ఇంకా ఇరవైఏళ్లయినా నిండక మునుపే ఒకే కాన్పులో తొమ్మండుగురునిడ్డలనుకన్నది.

తూర్పుపాకిస్తాన్‌లోని సిల్హెట్ జిల్లాలోని పంజరాయ్ గ్రామంలో నివసిస్తున్న ఆ బిడ్డల తల్లిదండ్రులు 14 నెలలక్రితం పెళ్ళి చేసుకొన్నారు. 15 రోజులక్రితం తొమ్మండుగురు పిల్లలు పుట్టారు. కాని దురదృష్టం అయిదు రోజులలో అందరూ చనిపోయారు.

శ్రీ సుబ్రహ్మణ్యం

మాస్కో, జూలై 8 :— ఇండియా ఆహార మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం దక్షిణ రష్యాలోని వ్యవసాయ క్షేత్రాలలో సోవియెట్ యంత్ర పరికరాలు ఏవిధంగా పనిచేస్తున్నవో తెలుసుకోడానికి నేడు బయలుదేరి వెళ్లారు. శ్రీ సుబ్రహ్మణ్యం మాత్రం మాస్కోలో చర్చలు జరుపుతూనే వున్నారు.

హిందువు పేరుతో పాకిస్తాన్ పౌరుని గూఢచారి చర్యలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కలకత్తా, జూలై 8:— మోహిత్ చౌదురి అనే పేరుతో వ్యవహరిస్తున్న ఒక పాకిస్తానీ పౌరుని అరెస్టుతో ఒక పాకిస్తానీ గూఢచారుల ముఠా సంగతి బయలుపడింది.

బెంగాల్ —బీహార్ సరిహద్దులోని ఫుట్ శిలానుంచి బెంగాల్, బీహార్‌లలో బలుకుబడివున్నవారిని తన సహచరులు ఏర్పాటుచేసుకొని వ్యవహరిస్తున్న అయిదుగురు హిందూ ... పెళ్ళిచేసుకొన్నాడు. వీరిలో కలకత్తాలోను, పరిసరాలలోను వున్నారు.

బీహార్ పోలీసులు ఇతనిని జెంషడ్‌పూర్ అరెస్టుచేశారు. ఇతనిపైన యిప్పుడు కేసు జరుగుతూవుంది.

చిత్రజగత్తు

'ఈ సమయంలో సినిమాలు, డాన్సులూ ఏమి వుండవుసార్! మా అసెంబ్లీ హాలుకు వెళ్దాం రండి! మంచి కాలక్షేపం!...'

తలనొప్పులు, గొంతునొప్పులు
జలుబులు ఎప్పుడు
ఎందుకు
బాధపడతారు?
వివాటిన్
త్వరితంగా, సురక్షితంగా
ఉపశమనం కలిగిస్తుంది



రెండు బిళ్ళల ప్యాకెట్
10 పైసలు మాత్రమే
ఉత్పత్తిదారులు
టాబిలెట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఎగ్మోర్, మద్రాసు 2
హోల్ సెల్లింగ్ ఏజెంట్స్
ఓరియంటల్ ఫార్మాస్యూటికల్స్ లి
మద్రాసు 2

"SUPENGERDAM"
Phone OFFICE 26
RESIDENCE 55

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు
వర్క్సు డిపార్టుమెంటు
(ప్రాజెక్ట్సు వింగ్)
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (డాం)
Tender Notice No. 3/CCI/66-67
Dated 4-7-66

దిగువ పనులకు సీల్డు టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీరు, కన్స్ట్రక్షన్ సర్కిల్, నాగార్జునసాగర్ డాం, విజయపురి సౌత్, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారిచే 4—8—66 సా. వరకు నాగార్జునసాగర్ (ప్రాజెక్టు) ప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ రిజిస్టర్డు కంట్రాక్టర్ల నుంచి తీసుకొనబడి ఆరోజు సా. 5 గం. కు తెరువబడును.

షెడ్యూల్సు, ఇతర డాక్యుమెంట్సు సదరు ఆఫీసు వేళలలో 16 నుంచి 3—8—66 1 కె రు. 5—10 చెల్లించి

మీద బ్యాలెన్సింగ్ ... జైల్ (చౌక్) ...

సెక్యూరిటీ డిపాజిటు రు 5,500
పనిపూర్తి కాలం: 3 నెలలు.
పని స్వభావం: కే 2.

ZENITH
SPECIAL BLADE
ZENITH
SPECIAL BLADE
ZENITH
SPECIAL BLADE

"డబుల్ హోన్డ్"
మెత్తని క్షౌరమునకు
రేజర్ లోపల విరుగడు
చాలా కాలము మన్నుతుంది
జెనిత్ బ్లేడ్లు
మన్నుటి క్షౌరములకు



ZENITH
SPECIAL BLADE
ZENITH
SPECIAL BLADE
హిందూ రేజర్ బ్లేడ్ కం. ప్రై. లి.
దహనుకర్ ఎంటర్ ప్రైజ్
LPE Aiyars. R 32 B TL

ఏలూరు న్యాయవాది మరణం

హైదరాబాదు, జులై 8:— ఏలూరు న్యాయవాది శ్రీ ఎస్. వి. హనుమాన్లు బుధవారంనాడు హైదరాబాదులో మరణించారు. వయస్సు 64. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ షష్ఠి
1966 జులై 9, శనివారం
బహుళ షష్ఠి ఉ. 8—40 వరకు
పూ. భా: 5—48 వరకు
వర్జ్యం: సా. 4—24 ను 6—10 వరకు

దివ్య ప్రేమోపలబ్ధి

మానవ ప్రేమవలెగాక, దివ్యప్రేమ ఎంతో గంభీరము, సువిశాలము, ప్రశాంత లక్షణమైనది. నీవు దానిని తెలుసుకుని దానిచే ప్రభావితుడవు కావాలంటే నీవుకూడా ప్రశాంతుడవు, సువిశాలుడవు కావటం అవసరం. సర్వసమర్పణాభావం ఇందుకు ముఖ్య సాధనం. —శ్రీ అరవిందులు

ఆంధ్రప్రభ

1966 జులై 9, శనివారం

వియత్నాం సమస్య పరిష్కార మార్గం

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, యుగోస్లావియాల మీదుగా రష్యాకు పయనమై వెళ్లబోయే ముందు గావించిన రేడియో ప్రసంగంలో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి వియత్నాం సమస్యా పరిష్కారం గురించి కొన్ని సూచనలు చేయడం గమనించదగింది. భారత దేశం తనకు తానై ఈవిధంగా సూచనలు చేయడమనేది ఇంత కాలం జరిగివుండలేదు. వియత్నాం యుద్ధం శ్రుతిమించి సాగానబడి, శాంతిప్రియులంతా ఇలాగేచూస్తూ మిన్నకుంటే మరొక మహాసంగ్రామంగా విస్తరిల్లే ప్రమాదం ఉరిమి చూస్తున్న పరిస్థితిలో ఇక మౌనం వహించడం యుక్తం కాదని బహుశా ఆమె నిశ్చయించుకొని వుండవచ్చు.

ఆమెచేసిన సూచనలలో క్రొత్తదనం ఏమంత లేనిమాట వాస్తవమే. వెనుకటి జెనీవా మహాసభకు సహాధ్యక్షులైన బ్రిటను, రష్యాలు వియత్నాంలో భయంకర యుద్ధ మారణ హోమాన్ని అంతమొందించే నిమిత్తమై తక్షణమే ఆ మహాసభను తిరిగి సమావేశం చాలని ఆమె కోరింది. ఉత్తర వియత్నాంపై విమాన దాడులు జరిపే ఉద్యమాన్ని అమెరికా వెంటనే విరమించాలని కూడా ఆమె అభ్యర్థించింది. ఇది జరిగిన తోడ్తోడనే వియత్నాం అంతటా అన్నిపక్షాలవారూ అహితచర్యలు విరమించాలనీ, వియత్నాంలో శాంతి స్థాపనకు జెనీవా మహాసభలో జరిగే ఏ ప్రయత్నాలకైనా తన చేతనైన తోడ్పాటు అందివ్వడానికి భారతదేశం సంసిద్ధంగా వుంటుందనీ ఆమె తెలియజేశారు.

వెనుకటి జెనీవా మహాసభను తిరిగి సమావేశం చేయించి అప్పటి ఒప్పందం ప్రాతిపదికగా శాంతి సమాలోచనలు మరల కొనసాగింపజెయ్యడం తప్ప ఈ సమస్యా పరిష్కారానికి వేరొక మార్గం లేదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ మహాసభ సహాధ్యక్షులైన బ్రిటను, రష్యాలు పరస్పరం కూడబలుక్కొని ఒక్కమాటమీద ఇందుకు ప్రయత్నం చేసినప్పుడే తిరిగి ఆ మహాసభ జరగడాని కవకాశం ఏర్పడుతుంది. ఇన్నాళ్లా అట్టి ప్రయత్నమేదీ జరగలేదంటే బ్రిటను, రష్యాలకు ఈవిషయంలో అభిప్రాయాలు కలియకపోవడమే దానికి ముఖ్య కారణం. ప్రపంచానికి మరొక మహాయుద్ధ ప్రమాదం ఏర్పడుకొని ... ఏదేటున్నట్లున్న దుర్దినాలైనా ఆ ఉభయ రాజ్యాలూ ఇప్పుడొక మాటమీదికి వస్తే చాల సంతోషించ దగిందే.

వాస్తవానికి అమెరికా కోరుతున్నది కూడ ఈ మహాసభ జరిగి వియత్నాం సమస్యా పరిష్కారం శాంతిమార్గం పట్టాలనే. కాని, అది జరిగే సూచనలు ఎంతకాలానికీ గోచరించక పోయేసరికే ఉత్తర వియత్నాంపై విమాన దాడులకు దొరకొని, బలప్రయోగపూర్వకంగా శాంతి సంప్రతింపులకు ఒత్తిడులు తీసుకు రావాలని సంకల్పించింది. కాని, అది తాను అనుకున్నంత తేలికపని కాలేదు. విమాన దాడుల వలన సమస్య మరింత విషమిస్తున్నది; అట్లని, పోనీ ఈ దాడులను కొంతకాలంపాటు ఆపితే ప్రయోజన మేమైనా వుంటుందేమోనని మధ్యలో రెండుసార్లు ఆపి చూడడం కూడా జరిగింది. ఆ ఉపాయం కూడా ప్రయోజనకారి కాకపోయేసరికే ఇప్పుడు తీవ్రంగా మరింత తెగించి విమానదాడుల పరిధిని విస్తరింప జేశాడు ప్రెసిడెంటు జాన్సన్.

కాని, దీనివలన కూడా అతడాశించిన ఫలితాలు చేకూరుతవనేది సంశయాస్పదమే. ఎలనంటే, నష్టం ఎంతవాటిల్లుతున్నా, ఉత్తర వియత్నాం ప్రభుత్వపు ప్రతిఘటనా ప్రవృత్తి తీవ్రతరమయ్యే సూచనలే కానవస్తున్నాయి. చైనా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగే ఆర్భాటాలు చేస్తున్నది. ఉత్తర వియత్నాంకు అవసరమైతే వలంటీర్లనుకూడ పంపి అన్నివిధాలా తోడ్పడడానికి రష్యా చెప్పుచేతల లోని సామ్యవాదరాజ్యాలు సంకల్పించుకొంటున్నాయి. శాంతి ప్రయత్నాలు ఇప్పుడైనా ఫలించకపోతే యుద్ధ ప్రమాదం విస్తరిల్లడమే ఖాయం.

బ్రిటిష్ ప్రధాని విల్సన్ రష్యా ప్రధాని కోసిగిన్ తో ఈవిషయమై సంప్రతించడానికి ఇప్పుడొక క్రొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. కాని, ఈ ప్రయత్నాలు ఫలించడానికి తగిన వాతావరణం మరల నింకొకసారి సృష్టించడంకోసమైనా ప్రెసిడెంటు జాన్సన్ మరల నింకొకసారి వెంటనే దాడులు విరమించడం అవసరం. ప్రధాని ఇందిర మాస్కోలో ప్రధాని కోసిగిన్ తో జరపనైయున్న చర్చలు ఈ శాంతి సన్నాహాలకు ఏమాత్రం దోహదం చేయగలుగుతాయో ఇప్పుడేమీ చెప్పకోలేము. ఏమైనా రష్యా భవిష్యద్వైఖరియే ఇప్పుడీ సమస్యా పరిష్కారానికంతకూ ముఖ్య కీలకంగా వుంటుం దనడానికి సందేహం లేదు. వియత్నాంలో అంతర్జాతీయ కంట్రోలు కమిషన్ అధ్యక్షురాలుగా భారతదేశం చేయగలిగేది ఏమైనా వుంటే అది రష్యా అనుకూల్యాన్ని అనుసరించి నిర్ణీతమయ్యే విషయం

సభలు - సమావేశాలు

విజయవాడ, గాంధీనగరంలోని రెడ్ క్రాస్ భవనంలో [న్యూ ఇండియా హోటల్ ఎదురుగా] జులై 9 వ తేదీ ఉదయం 8 గంటలకు మేనేజింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే 1966—67 సం. సాంస్కృతిక కార్యక్రమాల పథకం ప్రకారం జులై 9 వ తేదీ సాయంత్రం 5—00 గంటలకు గుంటూరులో మాజేటి గురవయ్య ఉన్నత పాఠశాల ఆవరణలో మాచెర్ల వాస్తవ్యుడు, చిత్రలేఖకుడు శ్రీ గుర్రం మల్లయ్యకు సన్మానం జరుగుతుంది.

రూపాయి విలువ ఎందుకు తగ్గించవలసివచ్చింది?

శ్రీ హెచ్. వి. ఆర్. అయ్యంగార్

రూపాయి మారకంరేటు తగ్గించడం — మంచిదా, చెడ్డదా అనే వివాదాంశంతో నిమిత్తం లేదిక. అదిజరిగిపోయింది. పర్యవసానం తెలుసుకోవటం సాధ్యంకాదు. ఒక పెద్ద ఆపరేషన్ చేసినపిదప తర్వాత, మనిషి మామూలు స్థితికి పూర్వస్థితి ఎంత కష్టమో, ఈ మారకపురేటు విషయం అంతే.

ఆర్థికశాఖ బాగుపడడానికి ఇప్పుడు తీసుకోవలసిన చర్యలను గురించి ఆలోచించడమే ప్రజల కర్తవ్యం—విధి కూడా! ఈ ఆలోచన కూడా కొంతవరకే సాధ్యం. మనం జాగ్రత్తగా వుండకపోతే ఏ పరిస్థితిలో ప్రభుత్వం రూపాయి విలువ తగ్గించిందో ఆ పరిస్థితే తిరిగి తలెత్త వచ్చు. తిరిగి రూపాయి విలువ మరింత తగ్గించ వచ్చు.

రూపాయి విలువ తగ్గింపు ప్రభావం దేశంలో ఇంచుమించు అందరిమీదా పడుతున్నది. కనుక ఈ చర్య ఎందుకు తీసుకోవలసి వచ్చిందో వారికి తెలియచెయ్యడం అవసరం. అంతేకాదు, వెనుక చేసిన పొరపాట్లు తిరిగి చెయ్యకుండా హెచ్చరించడం కూడా మంచిది.

సామాన్యప్రజలకు అర్థంకావాలి

జూను ఆరవతేదీన ఈ తగ్గింపు విషయమై ప్రకటనలు జరిగాయి. కానీ, దురదృష్టవశాత్తు అవన్నీ సామాన్య ప్రజలకు అర్థంకాని భాషలో పొందుపరచబడ్డాయి. రూపాయి విలువ తగ్గింపులాటి క్లిష్ట విషయాన్ని కూడా సామాన్య ప్రజలకు స్పష్టంగా అర్థం చెయ్యలేకపోవడం విచారకరం.

మనంవ్యాపారంసాగిస్తున్న విదేశాలతో పోల్చుకుంటే వాటిఅన్నింటికన్నా మనదేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయనే విషయం ముందుగా గుర్తించాలి. 1952 నుండి లెక్క తీసుకొనడం ప్రారంభిస్తే, తర్వాత పదిసంవత్సరాలలో మనదేశంలో ధరలు నూటికి ఇరవై అయిదు వంతులు పెరిగాయి. ఇది దురదృష్టకరం. కాని, తప్పనిసరి. దరహంమీద ఆలోచిస్తే అంత ప్రమాదకరం కాదు.

ఇదే సమయంలో ప్రపంచరాజ్యాలు కొన్నిటిలో మనదేశంలోకంటే ధరలు పెరిగాయి. నిజానికి ఈ విషయంలో భారతదేశాన్ని అభినందించాలి. ఎందువల్లనంటే, పైన చెప్పిన పదేళ్ళకాలంలో అభివృద్ధికార్యక్రమాలకు ఎంతో సొమ్ము వెచ్చించవలసి వచ్చింది. దీనిలో చాలా భాగం మామూలు సమయాలలో లాగా పన్ను విధింపులద్వారా, ఋణాలద్వారా సమకూర్చలేదు. కరెన్సీ ఎక్కువ ముద్రించడంద్వారా ఆ ఎద్దడి తట్టుకోవలసి వచ్చింది.

కొన్ని సామ్రాజ్య దేశాలుకూడా అవసర సమయాలలో ముఖ్యంగా యుద్ధసమయంలో ఇలాంటిపనే చేయవలసి వచ్చింది.

అభివృద్ధి పథకాల ప్రారంభదశలో ఇలాంటి ఆర్థికపుపోటు రావడంలో ఆశ్చర్యం లేదు. దీనివల్ల పూరికే పడిఉండవలసిన కార్యక్రమాలు కొన్ని ప్రారంభించడంద్వారా కొంతచైతన్యం ఏర్పడుతుంది

చైనా దండయాత్ర మూలంగా...

కాని, 1962 లో చైనా దండయాత్ర కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారు చెందింది. ఆతరువాత నాలుగేళ్ళలో ధరలు నూటికి యాభై వంతులు పెరిగిపోయాయి. అంటే, మొదట చెప్పిన పది సంవత్సరాలలో వ్యయమూడిన నూరునుంచి నూటపాతికి పోతే, తర్వాత చెప్పిన నాలుగు సంవత్సరాలలో నూరునుంచి నూటయాభైకి నాలుగు వరకు పెరిగిపోయింది. అంటే — గత పద్నాలుగు సంవత్సరాలలో రూపాయి కొనుగోలుశక్తి సగానికి సగం పడిపోయింది. మన రక్షణవ్యయం అధికంగా పెరిగిపోవడం, దీనిలో మూడవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన అభివృద్ధి పథకాలను మన ప్రభుత్వం విడువకుండా కొనసాగించడం, రూపాయి కొనుగోలు శక్తి పడిపోవడానికి కారణమైనాయి.

ఇది మంచిపద్ధతి కాదని కొందరు విమర్శించారు. రక్షణవ్యయం ఒకప్రక్క పెరిగిపోతోంది కనుక, అభివృద్ధి కార్యక్రమాల వ్యయం తగ్గించుకోవలసిన అవసరం వున్నమాట నిజం. దీనికి రాజకీయమైన సాహసం కొంత కావాలి. అది మన ప్రభుత్వం ప్రదర్శించలేక పోయింది.

ధరల స్థాయి కొంచెం పెరిగినా, దాని ప్రభావం దేశంమీద కొంత పడుతుంది. విదేశవ్యాపార దృష్ట్యా, అది మరింతగా నిరుత్సాహపడుతుంది. రూపాయి మారకంరేటు, 'బంగారంలెక్కలో' ఏర్పాటు చేయబడుతుంది. ఇది అంతర్జాతీయ ఆర్థికనిధికి తెలియజేయబడుతుంది. కనుక అధికారరీత్యా జరిగే వ్యాపారమంతా ఈ మారకపు రేటు ననుసరించి జరుగుతుంది.

అక్రమ వ్యాపార పద్ధతులు

మన ధరలు పెరుగుటంవల్ల ప్రపంచ మార్కెట్ లో మన పోటీ స్థాయి పడిపోతుంది. ధరలు ఇంతకన్నా కొంచెం తక్కువ పెరిగిన దేశాలకు, మమ్ముల్ని ప్రక్కకునెట్టే అవకాశం లభిస్తుంది. దీనివల్ల చాలా అరాచకాలు తేర్పడుతాయి. అందులో దొంగరవాణా ముఖ్యమైంది. ఎగుమతుల్ని తక్కువ 'ఇన్ వాయిస్' లకు పంపడం, దిగుమతులను 'ఎక్కువ ఇన్ వాయిస్'లకు తీసుకోవడం—మొదలైన అక్రమ పద్ధతులు తేర్పడుతున్నాయి. వీటిమూలంగా ఎంతో విదేశమారకం పోతోంది.

గత మాసాలలో మన వ్యాపారం విషయం ఆలోచిస్తే, మనం అనుకున్నట్లుగా ఎగుమతులు జరగడం లేదు. దిగుమతులు తగ్గిపోయాయి. అంటే మనకు విదేశాలనుంచి అందవలసిన సహాయం అందడంతరిగింది. గత సంవత్సరం ఏర్పడిన పాకిస్తాన్ సంఘర్షణతరువాత అమెరికా సహాయం ఆగిపోవడంతో పరిస్థితి ఉక్కిరిబిక్కిరి అయింది.

మనకు ముఖ్యంగా యంత్రాలు, ఎరువులు కావాలి. ఈ రెండింటినీ సంపాదించే స్తోమతు లేదు. అంతకన్నా ఘోరమైన సంగతి లేమిటంటే, మన పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాలు దిగుమతిచేసుకునే అవకాశం కూడా పోయింది. అందువల్ల పరిశ్రమలకు చెందిన యంత్రాలన్నీ నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా, 'పులిమీద పుట్ర' లాగా అనావృష్టిభూతం దేశాన్ని ఆవరించి. క్షామం ప్రారంభించింది.

రూపాయివిలువ తగ్గక తప్పదు

ఇలా అంతర్జాతీయ వ్యాపారం తారుమారు అయిన పరిస్థితి ఏర్పడినప్పుడు చేయవలసిన పని ఒక్కటే — అది రూపాయి మారకం రేటు తగ్గించడం. మామూలు పరిస్థితులలో అయితే దిగుమతుల్ని వీలైనంతవరకు తగ్గించడంకోసం, ఎగుమతులను హెచ్చుచేయడంకోసం రూపాయి విలువ తగ్గించడం జరుగుతుంది.

అయితే, దిగుమతులు తగ్గించడానికి రూపాయివిలువతప్పనిసరిగా తగ్గించవక్కరలేదు. మన పరిపాలనాయంత్రం సాఫీగాఉంటే దిగుమతులమీద 'కంట్రోళ్ళు' విధించవచ్చు. ఎగుమతుల విషయంలోకి వస్తే మనం ఎగుమతులు చేసే వస్తువులు కొన్ని వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి తేయాకు, నార. వీటిని మన మెక్కడైనా, ఎప్పుడైనా అమ్మవచ్చు.

సరే, తేలికరకం ఇంజనీరింగ్ పరికరాలు మొదలైనవి. వీటిని ఎగుమతి చేసేందుకు అధిక ధరలు ఒక్కటే అడ్డంరావడంలేదు. అధికోత్పత్తి, మార్కెట్ లో పోటీచేయగలనాణ్యత— మొదలైనవి కూడా లెక్కకు వస్తాయి ఎగుమతుల సందర్భంలో.

రూపాయి మారకంరేటు తగ్గించకుండా వుంచాలని శ్రీ టి. టి. కృష్ణమాచారి చాలా ప్రయత్నించారు. దిగుమతులమీద ఎక్కువ పన్నులువేసి, ఎగుమతులకు కొంత ప్రోత్సాహం కల్పించారు. నిజానికి రూపాయి విలువ తగ్గింపుకు దారితీసిన పరిస్థితులు కొంతవరకు టి. టి. కె. చేసిన కృషివల్ల మెరుగుపడేవే. కాని, ఆయన ఒకప్రక్క కృషిచేస్తుండగానే ఒకప్రక్క ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

అపజయం: అసమరత

కంట్రోళ్ళ విషయంలో శ్రద్ధ వహించవలసిన పరిపాలనాయంత్రం అనుకున్నంత సమర్థవంతంగా పనిచేయలేకపోయింది. ప్రయివేటురంగంలోని కొన్ని వ్యాపారసంస్థలు నిజాయితీకి నిలువకుండా ధనార్జనకు దారులు వెతుక్కొన్నాయి. దీనివల్ల పబ్లిక్ రంగానికి అనుకోని నష్టం వచ్చింది.

'ఆర్థికపుపోటు' ఎక్కువఅయ్యే సూచనలను బట్టి రూపాయి విలువ తగ్గించవలసివచ్చింది. ప్రపంచ మార్కెట్టులో మనం వెనుకపడిపోవడంవల్ల రూపాయి విలువ తగ్గింపుకన్నా వేరేమార్గం తోచలేదు. అంటే, మన విధానంలో అపజయం పొందడంవల్ల, పరిపాలనా విధానంలో జయం సాధించలేకపోవడంవల్ల, ప్రజల నైతికస్థాయి పతనం కావడంవల్ల, రూపాయి విలువ తగ్గించవలసి వచ్చింది.

దుర్భిక్ష ప్రాంతాలపట్ల ప్రభుత్వం అశ్రద్ధ

తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యుల విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 8:— అనావృష్టి ప్రాంతాల విషయంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై రాష్ట్ర శాసనసభ నిన్న మధ్యాహ్నం చర్చ జరిపింది.

మితవాద కమ్యూనిస్టులు శ్రీ పి. సుబ్బయ్య, శ్రీ ఎన్. వెంకటరావు మాట్లాడుతూ, తమ జిల్లాలనుండి అందిన సమాచారాన్ని బట్టి అక్కడ బావులు ఎండి పోతున్నట్టు, పశుగ్రాసానికి కూడా కరువు ఏర్పడినట్లు తెలియవచ్చినదని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమాచారాన్ని తనకు అంద జేయవల్సినదిగా డిప్యూటీ స్పీకర్ సభ్యులనుకోరారు.

తీర్మానంపై శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ, అనావృష్టి ప్రాంతాలలోని ప్రజలకు తగు సహాయాన్ని అందచేయడంలో ప్రభుత్వం ఇంతవరకూ శ్రద్ధవహించలేదని, ప్రజలు ఇట్టి పరిస్థితులకు గురికాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇంతకుముందు నిపుణులు అందజేసిన నివేదికను కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు పరచలేదని, కనుక ఇట్టి తీర్మానాలను ప్రవేశపెట్టడంవలన ప్రయోజనం ఏమిటని ఆయన అన్నారు. ఇటీవల క్షామప్రాంతాలలోపర్యటించిన అధికారబృందం కేంద్రప్రభుత్వానికి అందజేసిన నివేదికలోని కొన్ని భాగాలను ఆయన చదివి వినిపించారు. అనావృష్టిప్రాంతాల ప్రజల సహాయార్థం తక్షణమే కనీసం రు 3కోట్లు కేటాయించాలని శ్రీ వావిలాల సూచించారు.

శ్రీ టి. బాలకృష్ణ [కాంగ్రెస్] మాట్లాడుతూ నీటి వనరులను సేద్యానికివినియోగించుకోవడంలో గ్రామస్థులకు తగు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందచేయాలని సూచించారు.

శ్రీ కె. గోవిందరావు [మితవాదకమ్యూనిస్టు] మాట్లాడుతూ, విశాఖపట్నంప్రాంతంలోఎన్నో అడవులు, జలాధారాలు ఉన్నప్పటికీ అది కొరత ప్రాంతంగానే ఉంటున్నదని అన్నారు.

వనరులను ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైనదనిఆయన అన్నారు.

నాగార్జునసాగర్ తొలిదశ ఆయకట్టప్రాంతాలు తీవ్రమైన అనావృష్టికి గురి అయినవని, ఆ ప్రాంతాల ప్రజలకు తక్షణం సహాయపడాలని శ్రీ జి. రామస్వామిరెడ్డి [కాంగ్రెస్] సూచించారు.

బద్వేల్ ప్రాంతం రైతులకు అందజేసిన సహాయం అత్యల్పమని శ్రీ పి. నారాయణరెడ్డి [స్వతంత్ర], ఆరోపించారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోకూడా కొన్ని ప్రాంతాలు అనావృష్టికి గురి అయినవని శ్రీ కృష్ణంరాజు [కాంగ్రెసు] తెలియజేశారు.

మైనర్ ఇరిగేషన్ విషయంలో అభ్యున్నతి చాలా మందకొడిగా ఉన్నదని శ్రీ కె. సుబ్బయ్య [అతివాదకమ్యూనిస్టు] ఆరోపించారు. ఏజన్సీ ప్రాంతాలలో పరిస్థితి దారుణంగాఉన్నదని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతున్నారని, కూలీలకు పనులు దొరకడంలేదని తెలియ జేశారు.

కిరసనాయిలు సరఫరా సక్రమంగా లేనందున నల్లగొండ జిల్లాలో ఆయిల్ ఇంజన్లు తృప్తికరంగా పనిచేయడం లేదని శ్రీ కె. రామచంద్రారెడ్డి [మితవాద కమ్యూనిస్టు] అన్నారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలోని ఎగువప్రాంతాలు— రాయలసీమ కంటె అధ్వాన్నపు పరిస్థితులకు లోనై ఉన్నవని శ్రీ ఎం. వీరరాఘవరావు [నేషనల్ డెమొక్రాట్] తెలియ జేశారు.

మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదని శ్రీ జి. నైదయ్య [కాంగ్రెస్] అన్నారు.

మదనపల్లి తాలూకాకు తక్షణసహాయం అందజేయాలని శ్రీ జి. సీతారామయ్య [కమ్యూనిస్టు] కోరారు. జానాదాప్రాజెక్టుప్రాంతంలో బియ్యం కిలో 85 పైసల చొప్పున అమ్ముతున్నారని ఆయన అన్నారు.

జగ్గయ్యపేటప్రాంతంలో ప్రజలు ఆహార ధాన్యాలకు, పశుగ్రాసానికి అవస్థ పడుతున్నారని శ్రీ జి. వెంకటేశ్వర్లు [కాంగ్రెసు] తెలిపారు.

శ్రీ ఎ. రామచంద్రారెడ్డి [మితవాదకమ్యూనిస్టు] మాట్లాడుతూ, ప్రజలు దుర్భర పరిస్థితులకులోనై ఉండగా, ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తున్నదని ఆరోపించారు. కిరసనాయిలు, ఎరువులు, పాలపొడి మున్నగు అత్యవసర వస్తువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

శ్రీ పి. తిమ్మారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు సహాయంచేస్తున్నదని, ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా తగు చర్యలు తీసుకుంటున్నదని, వెనుకబడిన ప్రాంతాలకు తగినంతగా తోడ్పడడానికి ప్రయత్నిస్తున్నదని తెలియజేశారు. ప్రభుత్వాన్ని పూరికే విమర్శించి ప్రయోజనం లేదని, ప్రజల సహాయార్థం చేపట్టిన కార్యక్రమాల సాఫల్యతకు తోడ్పడవలసినదని ఆయన ప్రతిపక్షంవారికి విజ్ఞప్తి చేశారు.

శ్రీ నాగిరెడ్డి: భూసంస్కరణలకు శ్రీతిమ్మారెడ్డి అనుకూలురేనా?

శ్రీ తిమ్మారెడ్డి: సేటి సదుపాయాలుగల భూవసతి కల్పించడం మొదటి సంస్కరణ.

శ్రీ ఎస్. గిరి ప్రసాదరావు [మితవాదకమ్యూనిస్టు] మాట్లాడుతూ, క్రిందటిసంవత్సరం అనావృష్టి ప్రాంతాలలో మైనర్ ఇరిగేషన్ పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం రు. 269 లక్షలు కేటాయించినదని, అయితే ప్రభుత్వ నివేదికను బట్టి రు. 109 లక్షలు మాత్రమే వెచ్చించినట్లు తెలుస్తున్నదని అన్నారు. మరి దీనికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. అనావృష్టి ప్రాంతాలుగా గుర్తించినచోటకూడా న్యాయమైన పంపిణీ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైనదని ఆయన ఆరోపించారు.

170 లక్షల డాలర్ల ఫ్రాన్సు ఋణం

పారిస్, జులై 8:— వ్యవసాయ పరికరాలు, ఎరువుల కొనుగోలుకై ఫ్రాన్స్ ఇండియాకు 1 కోటి 70 లక్షల డాలర్ల ఋణాన్ని మంజూరు చేసినట్లు నిన్న ఇక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

రాశిఫలం

10-7-66 ఆదివారం

ఉదయం : నూతన వ్యాపారారంభమునకు, శుభకార్యములకు గూర్చిన పనులకు, ప్రయాణములకు, వ్యాయామక్రీడా వినోదములకు మంచిది.

సాయంత్రం : స్థిరాస్తికి సంబంధించిన పనులు ఏవీ కూడవు. స్నేహసంబంధాలలో మూఢవిశ్వాసాలు, పిచ్చిఆవేశాలు తగవు.

మేషం : ఇతరుల సహాయం అపేక్షింపతగు సమయం కాదు. నమ్మకంలేని ప్రయాణ విషయాలు చికాకు పరుస్తవి. ఓర్పు అవసరం. గుణ మెరుగులో స్నేహాలకు దిగకండి. స్పెక్యులేషన్ ఫలించదు.

వృషభం : మీరు ప్రయత్నించకపోయినా ఏదో విధంగా డబ్బు చేతికందుతుంది. వృత్తిలో క్రొత్తవారిచే వయసహాయములభిస్తవి. చుట్టపక్కాలతో, విందు వినోదములతో సుఖముగా కాలంసాగిపోతుంది.

మిథునం : వ్యాపార వ్యవహారాల్లో మీ దక్షత రాణకువచ్చి, జయము, లాభము సమకూరుతవి. విద్యా వైజ్ఞానిక విషయాలలో గౌరవ సన్మానాలు లభిస్తవి.

కర్కాటకం : వృత్తి మార్గాలలో నూతన ప్రణాళికననుసరించిన పనులు, ప్రయత్నాలు చురుకుగా సాగుతవి. సంఘంలో మీ మాటకు గౌరవం, ఘనత లభిస్తవి. ప్రయోజనకరమైన ప్రయాణాలు సాగుతవి.

సింహం : వృత్తి వ్యాపార సంబంధమైన పనులు, ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. వృథాశ్రమ, ధనవ్యయం సంభవిస్తవి. సంబంధం లేకపోయినా సహవాస దోషాన నిందలు మీపైకి వస్తవి. ఆవేశాలకు లోను కావద్దు. స్పెక్యులేషన్ ఫలించదు.

కన్య : ప్రయత్నాలు, ప్రయాణాలు ఫలప్రదమవుతవి. సమయంలో మంచిస్నేహం, సహాయం లభిస్తవి. వ్యాపార వ్యవహారాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం పొందగలుగుతారు.

తుల : ముందు కొంత శ్రమపడితే తప్ప, తలచిన పనులు దారికి రావు. మొత్తంమీద కార్యరంగములో జయం సాధించకలుగుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అప్రయత్న ధనలాభము అందివచ్చి అవసరములు గడుస్తవి.

వృశ్చికం : సమర్థులవటంచే, సమయజ్ఞత అవసరం. యుక్తి యుపాయాలతో పనులు సాధించుకోవాలి. మీ శ్రమ ఉపయోగానికి వస్తుంది. ఆశించినంత ప్రయోజనం సమకూరకపోయినా, నిరుత్సాహపడవలసిన స్థితి కలుగదు.

ధనుస్సు : మీ సంకల్పం ముందుకు సాగడం కష్టం. అయినవారే మీ మాట సాగకుండా అభ్యంతరములు కల్పిస్తారు. వృథా కలహాలు ఖర్చులు సంభవిస్తవి. ఓర్పుఅవసరం.

మకరం : అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్నపనులు అనుకున్నట్లుగా నెరవేరుతవి. ధనాదాయ మార్గాలలో మీ ప్రయత్నాలు అనుకూలించి అవసరములుగడుస్తవి.

కుంభం : ఇతరుల ధనసహాయంపై ఆధారపడి, మధ్యలో ఇరుకునబడే పనులను ప్రయాణాలను తలపెట్టకండి. ముఖ్యమైన వ్యవహారాలలో మీ నిర్ణయాలను రేపటికి వాయిదా వేసుకొనడం మంచిది. బంధువుల వల్ల వృథా శ్రమ. ధనవ్యయం.

మీనం : తలచిన పనులు నిరాటంకంగా నెరవేరుతవి. అన్నివిధాలా సహకరించి, సహాయపడు స్నేహితులు లభిస్తారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి.

సింహాచలం దేవస్థానం ఆదాయం

జూను నెలలో రు1,82,289లు

సింహాచలం, జులై 8:— సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఆదాయం మొత్తం జూన్ నెలలో రు. 1,82,288—53 లు. దీనిలో దేవాలయం ఆదాయం రు. 1,35,571—59 లు, రవాణా ఆదాయం రు. 40,445—10 లు, సర్వీస్ స్టేషన్ ఆదాయం రు. 6,271—84 అని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ డి. ఎల్. నరసింహరాజు తెలియచేస్తున్నారు.

త్రివేండ్రం, జులై 6:— రాష్ట్రపతి శ్రీ ఎస్. రాధాకృష్ణన్ జులై 26న ఇక్కడకు ఒకరోజు సందర్శనకై రానున్నారు.

సంప్రదాయ గౌరవం కలవారికే దేవాలయ ఉద్యోగాలు

శాసనసభలో దేవాదాయ చట్టంపై చర్చలో పాల్గొంటూ శ్రీ తెన్నేటి సూచన

హైదరాబాద్, జులై 7:— హిందూ దేవాదాయ, ధర్మాదాయ బిల్లుపై శాసనసభలో జరుగుతున్న చర్చలో పాల్గొంటూ, కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎం. లక్ష్మణస్వామి నిన్నటి తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ యింకా యిలా అన్నారు:

"ప్రభుత్వం ఈ శాఖకు ఉద్యోగులను ఎన్నిక చేసేటప్పుడు న్యాయశాఖలో పనిచేయుచున్నవారిని ఎన్నిక చేయాలి."

శ్రీ టి. బాలకృష్ణయ్య: [కాంగ్రెసు] ఈ సంస్థలమీద వచ్చే ఆదాయాన్ని హిందూమత సిద్ధాంత వ్యాప్తికి, ప్రచారానికి మాత్రమే వినియోగించాలి. తిరుచానూరు — తిరుపతి రోడ్డును వెంటనే మరమ్మత్తు చేయించాలి. ప్రభుత్వం తిరుపతి దేవస్థానాన్ని ఆమేరకు ఆదేశించాలి."

సెలెక్టు కమిటీవారు చేసిన సూచనలను, సవరణలను పెక్కింటిని ఈ చట్టంలో పొందుపరచినందుకు శ్రీ తెన్నేటి విశ్వనాథం శ్రీ పి. వి. నరసింహారావును అభినందించారు.

శ్రీ విశ్వనాథం యింకా యిలా అన్నారు: "అయితే, మరికొన్ని మార్పులుకూడా అవసరం. దేవాలయ వాతావరణ పవిత్రతా శౌచములు నానాటికి హరించిపోతున్నవి. దేవాలయాలు కూడా నీరస ప్రభుత్వ యంత్రాంగ భాగములై, నిర్జీవము లగుచున్నవి. ముక్తిమీద భక్తికంటె, భుక్తిమీద రక్తి చూస్తే అవుతోంది. దేవాలయ నిధులు దుర్వినియోగము లగుచున్న సందర్భములు కొల్లలు. దేవాలయ లక్ష్యములే ధ్వంసములై పోవుచున్నవి. ఉద్యోగులలోకానీ, ధర్మకర్తలలోకానీ నమ్మదగిన వారు, నిజాయితీ గలవారు చాల తక్కువ. ఉద్యోగుల నిరంకుశాధికారాన్ని కుదించాలి. ఉద్యోగులు తప్పులు చేశారంటే మంత్రి ఒప్పుకోకపోవచ్చును. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఒకాయనకు గడ్డం చేసుకోవడానికి గుళ్ళో గాని చోటుదొరకలేదు. దేవాలయ ఉద్యోగులు భగవద్భక్తి, సంప్రదాయ గౌరవం కలవారై ఉండాలి. ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదులను న్యాయసమ్మతంగా విచారించాలి. అనువంశిక ధర్మకర్తలను ఆస్తి హక్కులు లేవు. ఒకవేళ ఎవరికన్నా ఉన్నా, దేవాలయశ్రేయః ప్రయోజన దృష్ట్యా ఆట్టి వాటినిరద్దు చేయాలి. ఈవిషయమై అడ్వకేటు జనరల్ ప్రభుత్వానికి యిచ్చిన సలహాఏమిటో సభవారికి తెలియజేయాలి. దేవాలయ ఉద్యోగులను సంస్కరించడానికి, దేవాలయ పరిపాలనను పటిష్ఠం చేయడానికి శాయశక్తులా కృషి చెయ్యాలి."

శ్రీ టి. వి. ఎస్. చలపతిరావు [కాంగ్రెసు]: దేవాలయ ఆస్తులను తెగనమ్మి వాటిని బంగారంగాను, నగదుగాను మార్చి ప్రభుత్వ సెక్యూరిటీలలో నిలువ చేయాలి. ఇలా చేయడంవల్ల దేవాలయ ఆదాయాన్ని దుర్వినియోగపరచే అధికారం ధర్మకర్తలకు ఉండదు.

కమీషనర్లకు, యితర సిబ్బందికి యీ అర్హతలుఉండితీరాలని నిబంధించాలి. సిబ్బంది, ఉద్యోగులు కూడా పారమార్థిక దృక్పథం కలవారై ఉండాలి.

శ్రీ రామచంద్రరావు దేశపాండే [కాంగ్రెసు] పారమార్థిక దృక్పథం కలవారిని ఉద్యోగులుగా నియమించాలని శ్రీ చలపతిరావు చేసిన సూచనను నేను బలపరుస్తున్నాను. కమిషనర్ హిందూ వేదాంతదర్శన సంస్కృతి పారీణుడై, పట్టము కలవాడై ఉండాలి. దేవాలయ భూములన్నింటినీ కౌలుదారీచట్టంనుండి మినహాయించాలి.

8 వ తరగతిలో విద్యా బోధన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు అప్పగింత

అసెంబ్లీలో శ్రీ బలరామిరెడ్డి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జులై 8:— విద్యాబోధనలో మూడేళ్ల అనుభవంగల పట్టభద్రులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు, ఏడేళ్ల అనుభవంగల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 8 వ తరగతిని నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడింది. విద్యామంత్రి శ్రీ ఎ. బలరామిరెడ్డి నేడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈవిషయం తెలిపారు.

శ్రీ యస్. వేమయ్య ప్రశ్నకు విద్యామంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో రు. 80—150 వేతనంతో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గరిష్ట వేతన స్థాయినందుకొని గత ఐదేళ్ళుగా ఆగిపోయిన వారికి రు. 150—180 వేతనంతో సెలక్షన్ గ్రేడ్ ఏర్పాటుచేయవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

లాంఛనంగా 8వ తరగతి నిర్వహించే ఉపాధ్యాయులకు పునశ్చరణ కోర్సు ఏర్పాటు చేయబడుతున్నదని, అయితే బి. యిడి ఉపాధ్యాయులు లభించగానే వారి స్థానంలో వీరిని నియమిస్తారనికూడా శ్రీ బలరామిరెడ్డి చెప్పారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం ప్రశ్నకు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి సమాధానమిస్తూ హైదరాబాద్ లోని బేరియం కెమికల్స్ కంపెనీ కొత్తగూడెంలో తమ ఫ్యాక్టరీ మూలవ్యయం క్రింద ఆంధ్రా బ్యాంకునుంచి రు. 12లక్షల

(మిగతా 3 వ పేజీలో)

ఇండియాకు 15 కోట్ల డాలర్ల అమెరికా ఋణం

ఆర్థికసహాయం పునరుద్ధరణ అమలు: ఒప్పందంలో న్యూఢిల్లీలో సంతకాలు

న్యూఢిల్లీ, జూలై 8:— ఇండియాకు అమెరికా 15 కోట్ల డాలర్ల (రు. 112.5 కోట్లు) ఋణం ఇవ్వడానికి సంబంధించిన ఒక ఒప్పందంపై నేడిక్కడ ఉభయ దేశాలు సంతకాలు చేశాయి. ప్రాజెక్టులతో నిమిత్తం లేకుండా వివిధ వస్తువులను దిగుమతి చేసుకోడానికి ఆర్థికసహాయంగా ఈ ఋణం ఇవ్వబడింది.

నేడీ ఒప్పందంపై అమెరికా తరఫున ఇక్కడి అమెరికా రాయబారి శ్రీ చెస్టర్ బౌల్స్, ఇండియా తరఫున ఆర్థికమంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి శ్రీ ఎ. యస్. కృష్ణమూర్తి సంతకాలు చేశారు.

శ్రీ చెస్టర్‌బౌల్సు ఒప్పందంపై సంతకం చేస్తూ ఇండియా త్వరితగతిని ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఇటీవల చాలా ధైర్యంగా ఎంతెన్నో చర్యలు గైకొన్నదని అన్నారు.

శ్రీ కృష్ణమూర్తి మాట్లాడుతూ "మీసహాయాన్ని చూచి, ఇతర సహాయక సంస్థలు కూడా సహాయం చేయగలవని" ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అమెరికా రాయబారికి కృతజ్ఞత తెలిపారు.

నేడు కుదిరిన ఈ ఒప్పందంతో 1965 జూలై నుంచి అమెరికా అందజేస్తూ వచ్చిన సహాయం 107 కోట్ల 10 లక్షల డాలర్లకు [రు 803.3 కోట్లు] పెరిగింది. 15 ఏళ్ళ క్రితం ఇండియాకు అమెరికా సహాయం చేస్తున్నప్పటినుంచి ఒక ఏడాదిలో ఇంత పెద్ద సహాయం ఎన్నడూ లభించ లేదు.

నేటి ఈ ఋణంతో సహా అమెరికా గత 12 నెలలలో రు 289కోట్ల [385.3 మిలియన్ల డాలర్ల] ఋణాన్ని విదేశీ మారకద్రవ్యంగా ఇచ్చింది.

ఇండియాలో వెంపలాది ఫ్యాక్టరీలకువంపెసె ముడి సరుకులు, విడి భాగాల కోసం ఈ ఋణం ఉద్దేశించబడింటని, ఇవిలేక దేశంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడి, మరెన్నో ఫ్యాక్టరీలుతనకున్న ప్రకారం నడవడం లేదని శ్రీ బవుల్స్ అన్నారు.

త్వరిత ఆర్థికాభివృద్ధికిగాను భారత ప్రభుత్వము, రూపాయి విలువ తగ్గించడం, దిగుమతుల విబంధనలు సడలించడం, పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, పాటశాలలు, ఆస్పత్రులు, నిర్మించడం, కుటుంబ నియంత్రణ వంటి పథకాలను ఆయన ప్రశంసించారు.

"సుబిర నాయకత్వంతో, లక్షలాది ప్రజల సహకారంతో దేశం ఇపుడు స్వయం శక్తి సమన్వితమైన ఆర్థికాభివృద్ధి పథంలోపయనింపగల మా దృఢ విశ్వాసం" మని శ్రీ బవుల్స్ అన్నారు.

ఇండియా తరఫున సంతకం చేసిన శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ అమెరికా భారీఎత్తున సహాయానికి కృతజ్ఞత తెలిపారు.

సమ్మెన మేరకు అత్యవసరాలకు తగుమతు తక్షణ ప్రాధాన్యత, అవసరపువిషయాలు వుల విషయంలో జాగ్రత్తగా వుండగలమని ఆయన అన్నారు.

అమెరికా ప్రకటన

వాషింగ్టన్, జూలై 8:— ఇండియాకు ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించడానికి నైకొత్త విధానాన్ని అనుసరించి అమెరికా నేడు ఇండియాకు 15 కోట్ల డాలర్ల ఋణాన్ని ప్రకటించింది.

గత ఏడాది ఇండో — పాక్ సంఘర్షణ మూలంగా అమెరికా ఈ ఉభయ దేశాలకు కొత్తగా ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.

ఇండియా ఆర్థికాభివృద్ధి ప్రణాళికకు వలసిన ముడి వస్తువులు, విడిభాగాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ ఋణం ఉద్దేశింపబడినట్లు అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది.

ఇండియా ఆర్థికాభివృద్ధికి అమెరికా సహాయాల ఆర్థిక సహాయ కార్యక్రమం పునరుద్ధరణను ఇది చిహ్నమని అంతర్జాతీయాభివృద్ధి సంస్థ ప్రకటించింది.

"గత ఆరు నెలలలో ఆగ్నేయాసియా ఉపఖండంలో శాంతి తిరిగి నెలకొని, భారత ప్రభుత్వం జాతీయాభివృద్ధి పథంలో ఆశాజనకంగా పురోగమిస్తున్నది."

ఈ సంవత్సరానికి విదేశీ సహాయం విషయంలో కాంగ్రెసు పరిశీలించిన విధప మరిన్ని అదనపు ఋణాలను ఇచ్చే విషయాన్ని కూడా అమెరికా పరిశీలిస్తుంది.

ఈ కొత్త ఋణంలో నిధులను అమెరికా వస్తువుల కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి.

ఈ ఋణం మొత్తాన్ని భారత ప్రభుత్వం 40 సంవత్సరాల లోగా పదేళ్ల అదనపు వ్యవధి తరువాత చెల్లించాలి. ఈ అదనపు వ్యవధిలో 1 శాతం వడ్డీని, మిగతా 30 సంవత్సరాలకు రెండున్నరశాతం వడ్డీని చెల్లించాలి.

ఇండియా దిగుమతుల కార్యక్రమం సడలింపును బలపరిచే ఈఋణంవల్ల టిన్‌ప్లేట్లు, ఉక్కు ఉత్పత్తులు, ప్రత్యేక ఎల్లాయ్ వుక్కు వస్తువులు, యంత్రాల విడిభాగాలు, వాహనాలు, న్యూస్‌ప్రింట్, ఎరువులు, క్రిమిసంహారక ఔషధాలు మొదలైనవి ఇక దిగుమతి చేసుకోడానికి వెంటనే విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది.

గత రెండునెలల్లో ఇది అమెరికా యిచ్చిన రెండవ ఋణం. మొదటి ఋణం 10 కోట్ల డాలర్ల మేరకు గత మేలో ఇవ్వబడింది.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం

న్యూఢిల్లీ, జూలై 7 :— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్మనెంటు జడ్జిగా శ్రీ మామిడన్న కృష్ణారావును రాష్ట్రపతి నియమించారు. రెండు సంవత్సరాలపాటు హైకోర్టు అడిషనల్ జడ్జిగా శ్రీ శేషారెడ్డి ఓబుల్‌రెడ్డిని నియమించారు. చార్జి తీసుకున్నప్పటినుంచి ఈ నియామకాలు అమలులోకి వస్తాయి.

ఎనముదురు పడవ ప్రమాదం:

వెలికి తీసిన మృత దేహాలు 11

భీమవరం, జూలై 8:— ఎనముదురు ముదురుకాల్వలో బుధవారంనాడు సంభవించిన పడవ ప్రమాదంలో ఇంతవరకు 11 మృత దేహాలను నీటిలోనుండి వెలికితీశారు. మృతి చెందినవారిపేర్లు ఈ క్రింద ప్రకటింపబడినవి:

చింతపల్లి సుబ్బమ్మ, కందర్ప వెంకటరత్నం, సీతాపెద్ది సత్యమ్మ, చిల్లా సూబు, వరదనపు నెథానియల్‌జాన్, వి. ఆశీర్వాదమ్మ, ఎం. మార్తమ్మ, ఎస్. రంగారావు, పి.సీతమ్మ, రేవువీరల వెంకమ్మ, జి. రాముడు. ఇంకా మృతదేహాలకోసం గాలిస్తున్నారు.

నర్సాపురం సబ్‌కలెక్టరు శ్రీ జై ప్రకాశ్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ సూర్యనారాయణమూర్తి ప్రమాదస్థలంవద్ద క్యాంపులోవున్నారు. కలెక్టరు శ్రీ సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలాన్ని సందర్శించడానికి నేడు వెళ్ళారు. [మ. వి.]

గుంటూరు మీదుగా జనతా ఎక్స్‌ప్రెస్‌ను మళ్ళించాలని విజ్ఞప్తి

గుంటూరు, జూలై 8:—మద్రాసు హౌరా జనతా ఎక్స్‌ప్రెస్‌ను, మద్రాసు—ఢిల్లీ జనతా ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరుమీదుగా అక్టోబరు 1 నుండి మళ్ళించాలని భారత వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ ఎం. రంగనాథశాయి నేడు సూచించారు.

మండలి కార్యదర్శి శ్రీ వి. గురునాథం జనరల్ రైల్వే వినియోగదార్ల సలహా సంఘానికి ఎన్నికైన సందర్భంలోఆయన గౌరవార్థం జరిగిన సభలో శ్రీ శాయి ప్రసంగించారు.

సభకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎం. నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు మద్ది సుదర్శనం, ఎస్. పి. సింహా [దక్షిణరైల్వే డివిజనల్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్] ఎస్. పూర్ణచంద్రరావు, పి. పరసింహారావులు ప్రసంగించారు

శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

(1వ పేజీ తరువాయి)

"కాంగ్రెస్‌లో నేను అనావశ్యకునైనాను. నాకూ కొన్ని ప్రయోజనాలు వున్నాయి. కాబట్టి నాప్రయోజనాలప్రసక్తేలేదు, దేశశ్రేయస్సు దృష్ట్యా ఐక్యత సాధన కాంగ్రెస్‌లో ఐక్య ప్రదం కాగలదని ఆశిస్తున్నాను. నా ఆశ అంత నిరాధారమైనది కాదు.

మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా అన్నారు:

"సమయంలో అభ్యర్థుల ఎన్నిక జరుగుతుంది. ఈలోగా ఏకాభిప్రాయ మేర్పడుతుంది. ఎందుకు ఆయన కాంగ్రెస్‌లో అందరివిషయం నాకు తెలుసు. కాంగ్రెస్‌సంస్థలో జాగా అనుభవం వుండి దేశసేవలో ఆరితేరినవారు వున్నారు.

తాను చెప్పినదానిని మరికొంత వివరిస్తూ కాంగ్రెస్‌లో ఎవరు ఎటువంటివారో అర్థం చేసుకుని, వారిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాంగ్రెస్‌లో సమర్థులను సహకారం సంపాదించడంలో కేమిటి?

ప్రశ్న:— శ్రీ అలపాటి వెంకట్రామయ్య మృతి అనంతరం ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘంలో ఏర్పడిన ఖాళీని పూర్తిచేసే విషయమై మీ అభిప్రాయం ఏమిటి?

శ్రీ సంజీవరెడ్డి:— ఖాళీ స్థానాన్ని భర్తీ చేయాలి. ఆంధ్రలో లక్షలాది కాంగ్రెస్ వాదులు వున్నారు. అలాంటపుడు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం ఏమంత కష్టం కాదు. ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎన్నుకోడానికి ప్రయత్నించాలి. దీనికి నేను సుముఖంగా వున్నాను. అందరు దీనికి సుముఖులేనని నాఅభిప్రాయం. నా దృష్టిలో ఏ అభ్యర్థి లేడు. అందరికీ సంతృప్తికర అభ్యర్థిని నియమించాలి.

ప్రశ్న:— ప్రస్తుతం ఈ వాతావరణంలో ఇది సాధ్యమని భావిస్తున్నారా?

శ్రీ సంజీవరెడ్డి:— ఎందుకు సాధ్యం కాదు. నేను నిరాశావాదిని కాదు.

తనను కలుసుకోవలసిందని రాష్ట్రంలో ఎవరికి వ్రాయలేదని, ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవడానికి ప్రయత్నించిన కొందరు స్నేహితులకు రావలదని కూడా చెప్పానని అన్నారు.

ప్రశ్న:— ముఖ్యమంత్రికి మీరు లేఖ వ్రాశారా?

శ్రీ సంజీవరెడ్డి:—ఏ రాష్ట్రానికి వెళ్ళినా ముందు ఆరాష్ట్రం ముఖ్యమంత్రికి వ్రాయడము నాకు అలవాటు. నాకార్యక్రమం గురించి ఎప్పుడూ జాగ్రత్తగా వుంటాను.

ముఖ్యమంత్రికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు సలహాలు యిచ్చినట్లు వెలువడిన వదంతులపై చర్చకు దిగడానికి శ్రీ సంజీవరెడ్డి నిరాకరించారు. అయితే ముఖ్యమంత్రికి అలాంటి సలహాలు యిచ్చినట్లు పత్రికలలో పడిన వార్తలను తాను చదివినమాట నిజమేనని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

సైగాన్, జూలై 8 7:— అమెరికన్ బాంబరు విమానాలు హైఫాంగ్ సమీపంలోని పెట్రోల్ గిడ్డంగులపై నేడు తిరిగి దాడి చేశాయి. వియత్నాం విమాన విధ్వంసక శతఘ్నులు ఒక స్కైహాక్ విమానాన్ని కూల్చివేశాయి.

పరిశ్రమలపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులు

కొన్ని మినహాయింపులతో ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 8:—నూలు వస్త్రాలు పరిశ్రమ, పంచదార, టాయిలెట్‌సామానులు, ఫర్నిచర్‌సామగ్రి, పాలపదార్థాలు—ఈఅయిదు పరిశ్రమలకు సంబంధించి లైసెన్సు నిబంధనను రద్దు చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది.

ఏ పరిశ్రమలకు విదేశీయంత్రసామగ్రి, ముడి పదార్థాలు అవసరంకావో, ఆయా పరిశ్రమలకు లైసెన్సు పద్ధతిని రద్దు చేయాలన్నస్వామినాథన్ కమిటీసిఫార్సుకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే కమిటీ పేర్కొన్న పరిశ్రమలలోను పై అయిదు పరిశ్రమలకు సంబంధించి లైసెన్సు నిబంధనను రద్దుచేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు.

పరిశ్రమలు విస్తృతం చేయడానికి, కొత్త పరిశ్రమలు ప్రారంభించడానికి లైసెన్సులు మంజూరుచేయడంలో అనవసర జాప్యాలు నివారించే విషయంలోనువిదేశీ సహకార ఒప్పందాలపై తుది నిర్ణయంనైకొనే విషయంలోను కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం సంపూర్ణంగా ఆమోదించింది.

కమిటీ పది పరిశ్రమలపై లైసెన్సునిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. పారిశ్రామికాభివృద్ధి, క్రమబద్ధంచట్టాన్ని అనుసరించి సిమెంట్,కొలిమికు వంటపొయ్యిలకు ఉపయోగించే ఇటుకలకుగాగితం, న్యూస్‌ప్రింట్, చేతివస్తువుల పరిశ్రమలపై లైసెన్సు పద్ధతిని రద్దు చేసినట్లు ప్రభుత్వంలోగడే ప్రకటించింది.

అస్సాం పట్టణాలలో చైనా సరుకులు

షిల్లాంగ్, జూలై 8:— చైనాలో తయారైన వస్తువులు అస్సాంలోని ముఖ్య నగరములన్నిటిలోనూ విస్తారంగా కనబడుచున్నవి. గౌహతి సమీపంలో కేంద్ర ఎక్సైజ్, కస్టమ్సు అధికారులు అక్రమంగా దిగుమతి అయిన సరుకులను నిన్న పట్టుకున్నారు. వాటి విలువ 55 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేయబడింది. వీటిలో చాలభాగం రేజర్లు, సిగరెట్ లైటర్లు, తాళపు చెవి గొలుసులు, ఫౌంటెన్ కలాలు . ఈ సరుకులు పాకిస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించినవని అధికారులు అభిప్రాయ పడుచున్నారు. మరో కొలది రోజులలో యింకా భారీమొత్తంలో దొంగసరుకు బయట పడగలదని కూడా వీరు అనుకుంటున్నారు.

శ్రీ పి. వి. జి. రాజుకు ఇతర మంత్రుల సహాయం

శ్రీ వావిలాల సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 8:— రాష్ట్ర సాంస్కృతికే వ్యవహారాలమంత్రి శ్రీ పి. వి. జి. రాజు ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు మరొక మంత్రి ఎవరి సహాయం అయినాపొందదగునని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య [ఇండిపెండెంట్] నేడు అసెంబ్లీలో సూచించారు.

తాను అనుబంధ ప్రశ్నలడిగి శ్రీ రాజుకు యిబ్బంది కలిగించదలచుకోలేదన్నారు. అవసరమని తోస్తే శ్రీ రాజు మరెవరి సహాయాన్ని అయినా కోరవచ్చునని స్పీకర్ శ్రీ బి. వి.సుబ్బారెడ్డి అన్నారు. సభ్యులు అనుబంధ ప్రశ్నలడిగేటప్పుడు జవాబులు కోరకుండా ఏ సూచనలైనా చెయ్యడం మంచి దన్నారు.

రెండేళ్ళ క్రితం పంజాబ్‌లో కారుప్రమాదములో చిక్కుకుని స్వాస్థ్యం పొందిన శ్రీరాజు ప్రశ్నలకు మెల్లగానే జవాబు యివ్వ గలుగుతున్నారు.

శ్రీ వావిలాల ఒకఅనుబంధప్రశ్నలడిగితాను సమాధానాన్ని ఆశించడంలేదన్నారు. శ్రీ రాజు ఆ అనుబంధ ప్రశ్నకు ఏదో సమాధానమిచ్చారు. మరెవరూ ఏ అనుబంధ ప్రశ్నలూ అడగలేదు.

ప్రధానితో కామరాజ్ చర్చలు

న్యూఢిల్లీ, జూలై 8:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ నిన్న ఇక్కడ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకున్నారు.

ప్రధానమంత్రి నిన్న రాత్రి తను చేసిన రేడియో ప్రసంగంలోని అంశాలను గురించి, వియత్నాంలో యుద్ధ నివారణకు తాను చేసిన ప్రతిపాదనలను గురించి కాంగ్రెస్ అధ్యక్షునికి వివరించినట్లు తెలుస్తున్నది.

ఉత్తరప్రదేశ్ సహకారశాఖ మంత్రి శ్రీ బనారసీదాస్ కూడా నిన్న కాంగ్రెస్ అధ్యక్షుని కలుసుకున్నారు.

ఇండియాకు రు 833 కోట్ల సోవియెట్ సహాయం

శ్రీ అశోకమెహతా ఆశాభావం

మాస్కో, జూలై 7

చతుర్థ ప్రణాళికాకాలంలో ప్రభుత్వ రంగంలోని ఫ్యాక్టరీలకు యంత్రసామగ్రి దిగుమతి చేసుకునే నిమిత్తం రు. 833 కోట్లమేరకు (100కోట్ల రూబుల్సు) సోవియట్ ఋణాలు లభింపగలవని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ప్రణాళికా మంత్రి శ్రీ అశోకమెహతా నేడిక్కడ తెలియజేశారు.

మాస్కోనుంచి తిరిగిరాగానే పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ సోవియట్ యూనియన్ ఎట్టి హామీ ఇవ్వలేదని శ్రీ అశోకమెహతా స్పష్టంచేశారు.

శ్రీమతి ఇందిరా గాంధీ రష్యా పర్యటన సందర్భంలోగాని, లేదా శ్రీ కోసిగిన్ ఇండియా పర్యటన సందర్భంలోగాని సోవియట్ యూనియన్ తన ఉద్దేశాన్ని వెల్లడించవచ్చునని ఆయన పేర్కొన్నారు.

దాదాపు ఒక ఏడాది ముగిసే ముగియక ముందే శ్రీ మెహతా మాస్కో పర్యటించడం ఇది రెండవసారి.

నాలుగవ, ఐదవ ప్రణాళికలలో యంత్ర నిర్మాణ పథకాల విషయంలో తగు సలహాలు ఇచ్చే నిమిత్తం నిపుణులను పంపడానికి సోవియట్ యూనియన్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

వ్యవసాయం — మత్స్య పరిశ్రమ — ఉన్నత సాంకేతిక విద్యా—శాస్త్రీయ పరిశోధన — ఈ నాలుగు రంగాలలో సోవియట్ సహాయం లభించేటట్లు చేయడంలో సఫలుడనైనానని శ్రీ మెహతా పేర్కొన్నారు.

ఇప్పటివరకు పారిశ్రామిక, విద్యుచ్ఛక్తి రంగాలలో మాత్రమే సోవియట్ సహాయం అందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఇండియాపట్ల సోవియట్ సుహృద్భావం సుదృఢమైనదని, లోగడవలెనే సహకరించడానికి రష్యా సుముఖంగా వుందని శ్రీ అశోక్‌మెహతా పేర్కొన్నారు.

ఋణభారంతో..

(1 వ పేజీ తరువాయి)

ఏవీ పర్య కాదని ఆయన స్పష్టం చేశారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఇది: "ఆర్థికమాంద్యం ఏర్పడింది. రూపాయి మారకపు విలువ తగ్గింది—ఈ కారణాలవల్ల అన్ని వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రజలు మోయలేని భారంతో కుంగిపోతున్నారు. కనుక మొత్తం మీద ప్రజలకు—ఋణాల చెల్లింపుపు వాయిదా వేయుటం లాంటి తాత్కాలిక సదుపాయాలనైనా కలిగించడం అత్యవసరం".

దుర్భరమైన ఋణబాధనుండి సామాన్య మానవుని పూర్తిగాకాకపోయినా కొంతవరకైనా విముక్తుని చేయడం అవసరమని బిల్లును ప్రవేశపెడుతూ శ్రీ వావిలాల పేర్కొన్నారు. రూపాయి కొనుగోలు శక్తి చాలవరకు పడిపోయినదని ఆయన అన్నారు. ధరలు అమితంగా పెరిగినవని, ఈ విషయంలో ఇక ఆలస్యం లేకుండా ఒక నిర్ణయం తీసుకోడం అవసరమని ఆయన తెలియజేశారు.

"రైతులకూ, ఇతరులకూ కూడా వారి ఋణాలమీద 'మారటోరియం యివ్వడం' అవసరం. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు" అన్నారు శ్రీ వావిలాల.

శ్రీ కె. వెంకటేశ్వరరావు [అతివాద కమ్యూనిస్టు] మాట్లాడుతూ, ఇటువంటి శాసనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదో తనకు అర్థం కావడంలేదని అన్నారు. ఇలాంటి శాసనం ఈ నాడు ఎంతో అవసరమని ఆయన అన్నారు.

ఒకవైపు క్షామం, మరొకవైపు జీవన వ్యయం పెరిగిపోవడం, రూపాయి కొనుగోలు శక్తి తగ్గిపోవడం, రూపాయి మారకంవిలువ తగ్గింపు—వీటన్నిటి దృష్ట్యా ఇట్టి శాసనం అత్యవసరమైనది. ప్రజలు నానాటికీ ఋణగ్రస్తులై పోతున్నారు. రైతులకు తగినంతగా అప్పు కూడా పుట్టడం లేదు అన్నారు ఆయన.

వడ్డీ వ్యాపారస్తుల దురాశలను అరికట్టాలంటే, ప్రభుత్వం ఈ బిల్లును అనుమతించాలని శ్రీ ఎం. రాజగోపాలరెడ్డి [ఎస్. డి.] అన్నారు. పించను పుచ్చుకునేవారు తమ పెన్షన్ కార్డులను కూడా వడ్డీవ్యాపారస్థుల వద్ద తాకట్టు పెట్టుతున్నారని ఆయన తెలియజేశారు.

కరీంనగర్‌లో 'రోహిల్లాలు' విపరీతమైన వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారని, అయితే, పోలీసు సూపరింటెండెంటు శ్రీ నారాయణరెడ్డి, వీరి నందరినీ జైలులో పెట్టగలమని ప్రకటించినమీదట వారు ఈ వడ్డీ రేట్లు వసూలు చేయడం మానుకున్నట్లు తెలుస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్ర మంతటాకూడా ప్రభుత్వం ఇట్టి చర్యలను తీసుకోవడం అవసరమని ఆయన సూచించారు.

ఈ బిల్లుద్వారా ఋణాలను పూర్తిగా మాఫీ చేయుమని కోరడం లేదనీ, ఋణాల వసూళ్ళను వాయిదా వేయ్యాలని మాత్రమే కోరడం జరుగుతున్నదని శ్రీ పి. రాజగోపాలనాయుడు [స్వతంత్ర] అన్నారు. కనుక ఈ బిల్లును అంగీకరించడంలో ప్రభుత్వానికి యిబ్బంది ఏమీ లేదని ఆయన అన్నారు. అసలు ఇస్తేచెల్లించకుండా ఉన్న రైతులకుఋణాలు చెల్లించడం మరీ కష్టంగా ఉన్నదని, సహకార ఋణాల చెల్లింపును కూడా వాయిదా వేయవచ్చునని ఆయన సూచించారు.

ఇలాంటి బిల్లును ప్రభుత్వమే ప్రవేశపెట్టవలసిన మాట అని శ్రీ పోతుల గున్నయ్య [కాంగ్రెస్] అన్నారు.

ప్రజలకు హెచ్చురేట్లకు అప్పులిస్తూ, వారిని పీల్చి పిప్పిచేస్తున్న కాబూలీవాళ్ళను గురించి ఆయన ప్రస్తావించారు.

భూములు లేనివారికి కూడా స్వంత పూచీమీద ఋణాలు యివ్వడానికి ప్రభుత్వం సహకార సంఘాలను తెరవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల జీతాలలో చాలా భాగం వడ్డీవ్యాపారస్తులే మింగివేస్తున్నారని ఆయన అన్నారు, ఏడాదికి రు. 100 లచొప్పున ఋణాలు చెల్లింపునకు అవకాశం యివ్వాలని ఆయన సూచించారు.

శ్రీ వి. విశ్వేశ్వరరావు [మితవాద కమ్యూనిస్టు] మాట్లాడుతూ, ప్రజలు దాదాపు రు. 960 కోట్ల మేరకు ఋణగ్రస్తులై ఉన్నట్లు వివిధ సంఘాల అంచనాలు తెలుపుతున్నవని అన్నారు. ఈ విషయం పరిశీలిస్తామని ప్రభుత్వం ఎంతకాలంనుంచో చెప్పుతున్నదనీ, కానీ చేసినదేమీ లేదని ఆయన అన్నారు. పోనీ కొన్ని సవరణలతోనైనా బిల్లును ప్రభుత్వం అంగీకరించడం అవసరమని ఆయన సూచించారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం చర్చను ముగిస్తూ, ప్రజలు నానాటికీ ఋణభారంలో కుంగిపోతున్నారని అన్నారు. నెలనెలా జీతంనాడు ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారస్తులకు ఉతండప్పులు యావత్తు అప్పచెప్పి రిక్తహస్తాలతో ఇళ్ళకు చేరడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు.

ఈ బిల్లు వలన రుణగ్రస్తులకు కొంత మనశ్శాంతి కలుగుతుందని వారు తమ జమాఖర్చులను కొంత సర్దుబాటు చేసుకోగలరని శ్రీ విశ్వనాథం సూచించారు.

తరువాత బిల్లును ఓటుకు పెట్టగా, బిల్లుకు అనుకూలంగా 38 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చినందున సభ బిల్లును త్రోసిపుచ్చింది.

కలకత్తా, జూలై 8:— అఖిలభారత జనసంఘ్ కార్యవర్గం ఈ నెల 12, 13 తేదీలలో లక్నోలో సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. 14, 15 తేదీలలో పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం లక్నోలోనే జరుగుతుంది.

ఖలరామిరెడ్డి ప్రకటన

(2 వ పేజీ తరువాయి)

ఋణాన్నికోరి, అందుకు హామీ వుండవలసిందిగా ప్రభుత్వాన్ని కోరిందని, అయితే ఇంతవరకు కంపెనీకి ఎట్టి ఋణం మంజూరు కాలేదని చెప్పారు.

తాము వేరేబ్యాంకు నుంచి రు. 10లక్షల ఋణం సంపాదించామని, అందువల్ల ప్రభుత్వానికి ఎట్టి హామీ అవసరంలేదని ఆ పిదప ఆ కంపెనీ ప్రభుత్వానికి తెలిపిందని ముఖ్య మంత్రి అన్నారు.

మెసర్స్ సిర్‌సిల్క్ లిమిటెడ్‌కు జోడిగ్‌తో గల ప్రభుత్వ విద్యుత్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి 1964—65లో 46, 13, 675 లీటర్ల శుద్ధిచేయబడిన స్పిరిట్ సరఫరాచేయబడిందని శ్రీ పోతుల గున్నయ్య [కాం] కు చెప్పారు.

శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వంకా సత్యనారాయణలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ అజాం జాహీమిల్సులో మరికొన్ని వాటాలు కొనే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నదని, ఇప్పటికే ఆ కంపెనీలో ప్రభుత్వానికి 42.9 శాతం షేర్లుండి, కంపెనీ యాజమాన్యంపై గట్టి అధికారాన్ని కలిగి వుందని వివరించారు.

తిరుపతిలో భారీ పరిశ్రమ

చిత్తూరు జిల్లాలోని తిరుపతి మెసర్స్ మోపెడ్స్ఇండియా లిమిటెడ్ అనే ఒకక్రొత్త భారీపరిశ్రమ నెలకొల్పబడగలదని, ఇదిచతుర్థ ప్రణాళికలో ఉత్పత్తి ప్రారంభించగలదని శ్రీ పి. రాజగోపాలనాయుడు ప్రభృతులకు ముఖ్య మంత్రి చెప్పారు.

తెలుగులో విజ్ఞానశాస్త్ర గ్రంథాలు

శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వంకా సత్యనారాయణల ప్రశ్నకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ పి. వి. జి రాజు సమాధానమిస్తూ ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్తలు రచించిన 9 ప్రముఖ గ్రంథాలను తెలుగులోకి అనువదించేపనిని విజ్ఞానశాస్త్ర అకాడమీ చేపట్టిందని, ఈ గ్రంథాలు భౌతికశాస్త్రం, సూత్రగణితం, ఆధునిక ప్రపంచ భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రాలకు సంబంధించినవని ఆయన చెప్పారు.

విజ్ఞానశాస్త్ర మ్యూజియం స్థాపనకు సంబంధించిన ఉన్నతాధికారసంఘం యింకా సమావేశం కాలేదని ఆయన చెప్పారు.

కిరాతార్జునీయం

ఏలూరు త్రవ్వకంలో బయల్పడిన స్తంభాలపైగల శాసనాలలో ఒకటి 12వ శతాబ్దినాటిదని, మరొకటి క్రీ. శ. 1427 సంవత్సరానికి చెందినదని, ఈ స్తంభాలపై శిల్పంలో ఇరువురు ధనుర్విద్యాపారీణులు విల్లంబులు ఎక్కుపెట్టివున్నారని, వీ రిరువురికి మధ్యఒక వరాహంవుందని, ఇది "కిరాతార్జునీయం"లో ఒక దృశ్యమని, ఇది ఆంధ్రుల చరిత్రకెంతో తోడ్పడగలదని శ్రీ రాజు పై సభ్యులకు తెలిపారు.

సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీమతి టి. యస్. సదాలక్ష్మి, శ్రీయుతులు టి. బాల కృష్ణయ్య, పోతుల గున్నయ్య, యస్. వేమయ్యలకు సమాధానమిస్తూ 1964—65లో రాష్ట్రంలో హరిజనుల యిళ్ళ స్థలాలకు కేటాయించిన రు. 20 లక్షలలో రు. 13,31,060 మాత్రమే ఖర్చుచేయబడిందని, కేంద్రం నిర్వహించే పథకాలక్రింద కేటాయించిన రు. 1,37,342 మాత్రం ఖర్చు అయిందని తెలిపారు.

నేపాల్‌కు చైనానుంచి రు.15 కోట్లు

ఖాట్మండూ, జూలై 8:— లోగడ వాగ్దానం చేసిన 20 కోట్ల రూపాయల సహాయంగా యిప్పుడు మరి 15 కోట్ల రూపాయలమొత్తం అదనంగా సాయంచెయ్యడానికి చైనా వాగ్దానం చేసినట్లు నేపాల్ విదేశాంగశాఖ నిన్న ప్రకటించింది.

నేపాల్ యువరాజా విరేంద్ర నాయకత్వంలో యిప్పుడు చైనాను దర్శిస్తున్న నేపాలీస్ ప్రభుత్వ ప్రతినిధులకు, చైనీస్ నాయకులకు మధ్య జరిగిన చర్చలఫలితంగానే ఈ వాగ్దానం జరిగింది.

లోగడ వాగ్దానంచేసిన సహాయం మొత్తం ఏ ప్రాజెక్టులకు వినియోగించేదీ యిప్పుడు పరిశీలింపబడుతున్నదట.

ఖాట్మండూ, పశ్చిమ నేపాల్‌లోని పొఖారాల మధ్య రోడ్డు నిర్మాణం ఈ సంవత్సరం ప్రారంభంకాగలదని మహేంద్రరాజు క్రిందటివారం నేపాలీస్ జాతీయ పంచాయితీ సమావేశం [అసెంబ్లీ] లో పేర్కొన్నారు.

ENGINEERING DEGREES & DIPLOMAS

దిగువ ఏర్పడిన కోర్సులకు — రాత్రివేళ క్లాసులకు పోస్టులు ట్యూషనుకు రెండింటికి దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. A M I E (India) EXAM COURSE డిగ్రీకి సమానమైనది.
పి. యు. సి. అభ్యర్థులకు మెకిక్కలి అనువైనది. బి. ఎస్. సి. లకు డిప్లమా హోల్డర్లకు కొద్దికాలపు కోర్సు.
2. AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSE (DAE)
3 Automobile Engineering . Dip.(A M I.M.I.) London)
4. L C E.. L M E. L E E. (Madras and Andhra Pradesh)
తప్పిన అభ్యర్థులకు ట్యుటోరియల్ క్లాసులు — ఉద్యోగాలలోవున్న అభ్యర్థులకు పార్ట్‌టైం క్లాసులు.
5. AGRICULTURAL COURSE (Madras Govt. Exam).
ప్రవేశార్హత అన్ని కోర్సులకు 11వ స్టాండర్డు ఎస్.ఎస్.ఎల్.సి. — హెచ్.ఎస్.సి. తప్పిన అభ్యర్థులకూడా పై 2, 3, 5 కోర్సులలో ప్రవేశపెట్టుకొనబడెదరు హాస్టలు, వర్క్‌షాపు అనుబంధముగా వున్నది.
ప్రాస్పెక్టసు దరఖాస్తు ఫారముకొరకు రు. 1— ఎం. ఓ. ద్వారా పంపండి.

The Principal, Madras College of Engineering,
97, స్వామినాయకన్ వీధి, చింతాద్రిపేట, మద్రాసు—2.
సి. జి. బిందుమాధవరావు, బి.ఎస్‌సి. బి.ఇ., ఏ.ఎం.ఐ.ఇ.(ఇండియా) ప్రిన్సిపాల్.
కాలేజి 27—6—1966 న తెరువబడినది.

ఫోల్డ్లెక్స్
మడత స్టీల్ ఫర్నిచర్
పూర్తి CROMELITE గ్యారంటీ పొంది



ఇళ్లలో ఆఫీసుల్లో థియేటర్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలో వుంచదగిన ఫర్నిచర్.
• నవీన డిజైన్లలో
• కంటికింపైన రంగుల్లో లభిస్తున్నాయి
• స్థలం ఆక్రమించవు

తయారు చేయువారు:
క్రోమ్‌లైట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
హెడ్డాఫీస్ ఇండియా ఎక్స్చేంజి ప్లేస్ కలకత్తా-1

ఒక క్రొత్త రూపముతో మళ్లీవచ్చింది

ఎప్పటిలాగే చక్కనైనది, మృదువైనది, తాజాయైనది. చర్మాన్ని మృదువు చేసే ప్రత్యేకమైన సుగంధముతో కూడినది. మరియు మధుర స్మృతిలాగా నిలిచే ఉల్లాసకరమైన క్రొత్త పరిమళముతో కూడినది.

L BA C6/63 TEL

"ప్రస్తుత కష్టాలు తాత్కాలికమైనవే"
— హోంమంత్రి శ్రీ నందా వివరణ

ఎర్నాకుళం, జూలై 7

భారతదేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు తాత్కాలికమైనవే ననీ వ్యాఖ్యానిస్తూ, క్రమశిక్షణా పీటిని అధిగమించడం సుసాధ్యం కాగలదని కేంద్ర హోం మంత్రి శ్రీ నందా ఉద్ఘాటించారు.

"ప్రస్తుతం దేశానికి పరీక్షా దినాలు. ఈ అగ్నిపరీక్షలలో మనం నెగ్గగలుగుతామని నా ప్రగాఢవిశ్వాసం. ప్రపంచంలో మనదేశం ఒక పెద్ద రాజ్యంగా ప్రభవించే శుభసమయం వస్తుంది" అని శ్రీ నందా అభిభాషించారు.

ఇక్కడకు 27 మైళ్ల సమీపంలో కరుకుట్టివద్ద రు. 1.5 కోట్ల వ్యయంతో నెలకొల్పిన ప్రీమియర్ కేబిల్ కంపెనీకి శ్రీ నందా నేడు ప్రారంభోత్సవం చేశారు.

ఈనాడు మనదేశం పరిణామావస్థలో వున్నది. ఆర్థికకష్టాలను పటిష్ఠం చేసుకోవాలని కృషిచేసే ఏదేశంలోనైనా కష్టాలు తప్పవు. వాటికి తోడు అనావృష్టి, సరిహద్దులలో విదేశీ దురాక్రమణ, ధరల పెరుగుదల వంటివెన్నో ఇబ్బందులు తోడైనాయి.

అయినప్పటికీ భారతదేశం పారిశ్రామికంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈనాడు ఎక్కడ చూచినా కొత్త కొత్త ఫ్యాక్టరీలే నూతన పారిశ్రామిక సంస్థలే! అయితే క్షణక్షణమూ పెరుగుతున్న జనవాహిని అవసరాలను తీర్చడానికి ఇవి చాలవు. ఇంకా పారిశ్రామికాభివృద్ధి జరగాలి. వనరుల్ని వినియోగించుకుని, గుణాత్మకంగా ఉత్పత్తి పెంపొందించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆర్థిక స్వయంసమృద్ధి సాధించడానికి మిక్కిలి కృషి జరగాలి—అని శ్రీ నందా ఉద్ఘాటించారు.

కేరళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, కేరళరాష్ట్రం సహజ సంపదకు నిలయమని, సాంకేతిక ప్రతిభా సామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధి సాధించాలని, రాష్ట్రంలో సుస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రతిష్ఠించినప్పుడే ఇది సాధ్యం కాగలదని శ్రీ నందా పేర్కొన్నారు.

కేంద్ర ఆహారశాఖ స్టేట్ మంత్రి శ్రీ గోవిందమీనన్ అధ్యక్షత వహించారు. శ్రీ గోవిందమీనన్ ప్రసంగిస్తూ, కేరళలో పారిశ్రామిక అభివృద్ధి సాధించవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు.

కేంద్ర రక్షణోత్పత్తి మంత్రి శ్రీ ఎ. యం. థామస్, కేరళ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యం. అబ్దుల్ సలామ్ కూడా ప్రసంగించారు.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెచ్. యం. పెరివాల్ స్వాగతం పలికారు. జనరల్ మేనేజర్ శ్రీ యస్. ఆర్. సి. పోట్టీ ఎం.ఎ. వందన సమర్పణ చేశారు.

టి. ఎస్. ఎల్. సి. సెకండరీ గ్రేడు సర్టిఫికేటు పోయింది

ప్రయాణసమయమున టి.ఎస్. ఎల్.సి. నం. 2234—58 గల నా సెకండరీ గ్రేడు సర్టిఫికేటు దారిపోయింది. ఎవరికైనా దొరికి వుంటే క్రింది అడ్రసుకు తెలియ పరిచిన పత్రికీసికొని నా అభినందనలు తెలుపుకొంటాను.

షేక్ అబ్దుల్ లతీఫ్ సాహెబ్
హెడ్మాస్టరు ప. స. ప్రాథమిక పాఠశాల, అడుసుపల్లె, పోమలపోస్టు, పుంగనూరు తా. చిత్తూరు జిల్లా.

తిరుపతి సమావేశం
ప్రతిపక్షనాయకులను ఆహ్వానించనందుకుల అసెంబ్లీలో ఆక్షేపణ

హైదరాబాద్, జూలై 7 :— తిరుపతిలో జూన్ 19 వ తేదీన మద్రాసు, ఆంధ్రప్రదేశ్, మైసూరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఒక్కరినే ఆహ్వానించినందుకు నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు తీవ్రమైన ఆక్షేపణ తెలియజేశారు.

ఇతర రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఆహ్వానించారని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి శ్రీ వి. విశ్వేశ్వరరావుకు తెలియజేశారు. ఏ. సి. సి. సి. అధ్యక్షుని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించగా ప్రభుత్వం ఆయనను ఆహ్వానించలేదని ముఖ్యమంత్రి సమాధాన మిచ్చారు.

కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుని ఒక్కడినే వారు చేత ఆహ్వానించాలని శ్రీయుతులు తెన్నేటి విశ్వనాథం, పి. వెంకటేశ్వర్లు, పి. రాజగోపాల నాయుడు, టి. నాగిరెడ్డి ప్రభృతులు ప్రశ్నించారు. ఇతర పార్టీ నాయకులను ఆహ్వానించాలనే భావం తనకు తట్టలేదని ముఖ్యమంత్రి చెప్పారు. శాశ్వతమైన నిర్ణయం తీసుకోవలసి నప్పుడు ఏయే పార్టీలను ఆహ్వానించాలనేది వారు యోచించవలసి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర్లు :— అనేక రాజకీయ పార్టీలలో కాంగ్రెసు ఒకటి. దానికి కొమ్ములు లేవు. క్షామ పరిస్థితిని గురించి చర్చించడానికి సమావేశం జరిగిందా? లేక మరో ప్రయోజనం ఉందా ?

ముఖ్యమంత్రి :— ప్రధానంగా క్షామ పరిస్థితి.

శ్రీ వెంకటేశ్వర్లు :— అంటే ఇతర విషయాలు, మీ పార్టీకి సంబంధించిన విషయాలు కూడా పరిశీలించారన్నమాట.

ముఖ్యమంత్రి :— కూడ, ఎవరు ఎన్నికల విషయాలను మేము చర్చించలేదు. ఎల్లుపురు మనుష్యులు కూడినప్పుడు ఇతర విషయాలు కూడా చర్చకు వస్తాయి.

శ్రీ విశ్వనాథం :— అలా ఎంతల ఒకసారి జరగనీయకండి.

ముఖ్యమంత్రి :— అట్టి సమావేశాలు ఇప్పట్లో జరగబోవు.

శ్రీ వెంకటేశ్వర్లు :— ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను ఆహ్వానించబడినప్పుడు ఇతర ప్రతిపక్ష నాయకులను, బాధ్యతలేని కాంగ్రెస్ అధ్యక్షునితో సహా ఆహ్వానిస్తే బాగుండేది.

ముఖ్యమంత్రి — కాంగ్రెసు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ లున్నసేకు పోరాట్ల కలదు నిజానికి శాసనసభ్యులు, జిల్లాపరిషత్ అధ్యక్షులు, పంచాయతీ సమితి అధ్యక్షులు కూడ ఆహ్వానింపబడినారు.

శ్రీ నాగిరెడ్డి :— బహుశా మీ పార్టీ, ఎం. ఎల్. ఏ. లు, ఎరిమర్, సమితి అధ్యక్షులు అప్పుడు ఆహ్వానించరో ఉంటారు.

హనోయ్‌పై అమెరికన్ విమాన దాడుల నిరసన
విల్సన్ పై ఇరికి కామన్సుసభ ఆమోదం

లండన్, జూలై 7:— హనోయ్, హైపాంగ్‌లకు దగ్గరగా జరిగిన అమెరికన్ విమాన దాడులను సమర్థించకుండా వుండడానికి బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ చేసిన నిర్ణయాన్ని కామన్సుసభ నిన్న రాత్రి ఆమోదించింది.

అయితే పార్లమెంటరీలేబర్ పార్టీకి చెందిన 40 మంది వామపక్షపు అసమ్మతిపర సభ్యులు—వియత్నాంలో అమెరికా విధానాలన్నిటికీ ఈ నిర్ణయాన్ని అనుసరించకపోతేనని ఖండించినవారు వోటింగ్‌లో పాల్గొనలేదు.

ప్రధాని శ్రీ విల్సన్ నైతికపు సమర్థించే ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా 299 వోట్లు, వ్యతిరేకంగా 230 వోట్లు వచ్చాయి.

వోటు తీసుకుంటున్న సమయంలోనే బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక ప్రధాని విల్సన్ వియత్నాంలో శాంతిప్రయత్నాలను గురించిచర్చించడానికి మాస్కోవెళ్లినప్పుడు రష్యన్ నాయకులు ఒక ఆట ఆడించగలరని హెచ్చరించింది.

వియత్నాంపై శాంతిసమావేశం జరిపించడానికి తాను మాస్కో పర్యటనలో ప్రయత్నిస్తానని శ్రీ విల్సన్ ఈ చర్చలో చేర్కొనలేదు.

తన ప్రయత్నాలు ఇరువైపుల విఫలమైనప్పటికీ ప్రతిష్టంభన తొలగడానికి తాను చేసే ప్రయత్నాలు సఫలీకృతంకాగలవనే భావిస్తున్నారు.

వియత్నాంలో అమెరికా విధానాల నైతిక సమర్థన నే పూర్తిగా ఎప్పుడు స్పష్టపరిచేది అక్కడి పరిణామాల పై ఆధారపడివుంటుంది అన్నారు.

"ఉత్తర వియత్నాం నగరాలకు రెండుమూడు మైళ్లదూరంలో ఎప్పుడైతే విమాన దాడులు జరిగినవో అప్పుడే మనం వీడిపోవటం మొదలైనది. అమెరికనులతోను, ఆస్ట్రేలియనుల తోను, న్యూజీలాండ్‌వారితోను ఏకీభవించలేక మని చెప్పడగ్గ పరిణామమిదే" అని శ్రీ విల్సన్ అన్నారు.

అడిగే నాథుడులేడు...

ఆగ్రా, జూలై 8 :— మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వోట్ల భయంతోనే ఏమో, పన్నుల విషయంలో పట్టుదల చెయ్యరు. మీటింగ్‌లో మాత్రం బకాయిలను గురించి బాకా లూదుతారు. ఆగ్రా కార్పొరేషన్ బకాయిల మాటే పట్టించుకోవట్లేదు. అక్కడ రు. 50,000 సైకిళ్ళున్నాయి. పైగా పన్ను కట్టలేదట. సైకిలు 1966 లో సైకిలు పన్ను రూ 3 ల వుంది ఒక రూపాయికి అగ్గింపాంలు ఆ రూపాయిరే పడంలేదట. అడిగే నాథుడు లేక సైకిల్‌దార్లు హాయిగా తొక్కుకుపోతూ ఉంటారు.

హైదరాబాద్ జూలై 8 — 1966 వ సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీన ఆది... బయటపెట్టనా? మిమ్ముతీస్ [ప్రతిపక్షం] ఇక్కడ తప్పించుకోలేరు బయట తప్పించుకొ గలరు. సింహాచలం ప్రాంతాల ... వైపు టెండపదిలిన వాది రాష్ట్రప్రభుత్వం విశాఖ కలెక్టర్ ఎంకరకూ ఒదిలించింది.

ఆంధ్రలో మద్యనిషేధం పూర్తిగా విఫలం
— శాసనసభలో సభ్యుల విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 8.— ఆంధ్రలో మద్యనిషేధం అమలులో ఉన్నప్పటికీ దాని నెవరూ పాటించడం లేదని, పల్లెలలో అన్ని చోట్లా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని నేడు రాష్ట్ర శాసనసభలో పలువురు సభ్యులు పేర్కొన్నారు.

ఇది తెలియని విషయమేమీ కాదని, దీనినిగురించి ప్రతి ఒక్కరికీ తెలుసునని స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి అన్నారు. సభ్యులు వివిధ ప్రశ్నలైనా అడగవచ్చునని, కానీ మంత్రి వాటిని అంగీకరించవలసి ఉంటుందని ఆయన అన్నారు.

శ్రీ ఎం. రామగోపాలరెడ్డి [స్వతం.] మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉత్సవం రోజున కాంగ్రెస్ ఎంపెమ్మెల్యేలు ప్రతి మద్యపానం తాగవద్దని కళ్ళుమూసుకుని ... తాగవద్దని సలహాఇచ్చారని అన్నారు. ఆరోజు ఆ ప్రచారం విఫలమైందని, మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వారిని అభివృద్ధి పరచడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

సి కర్ణాటకం విననాడు 'కల్లు తాగండి' యే బాబూ' అని [సభలో నవ్వులు].

శ్రీ డి. రామారావు, శ్రీ ఎస్. వేమయ్య లకు సమాధానమిస్తూ మంత్రి, ప్రతితాలూకాలోను ఒక స్పెషల్‌తో ఒక సబ్—ఇన్‌స్పెక్టర్, పలుగురు ప్రొహిబిషన్‌గార్డులు—ఈ కొద్ది సిబ్బందితో మద్యనిషేధాన్ని సక్రమంగా అమలుపరచడం సాధ్యంకాదని తెలియజేశారు. దొంగ సారా తయారుచేయకుండా నిరోధించడానికి ప్రధానంగా ఈ సిబ్బంది నిర్మాణుచేయబడినదని, అవసరమైనచోట వారు పోలీసు సహాయాన్ని స్వీకరిస్తున్నారని మంత్రి అన్నారు.

తాలుకల్లు, మద్యము ఆంధ్రలోని అన్ని ప్రదేశాలలోను, పట్టణాలలోను బహిరంగంగా విక్రయిస్తున్నారని శ్రీ పెన్మెంటి విశ్వేశ్వరరావు, శ్రీ పి. బాలకృష్ణయ్య, శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, శ్రీ నై. పెద్దయ్య, ఆదితరులు పేర్కొన్నారు. హెచ్చుసారికి మద్యనిషేధ శాఖ సిబ్బందికి నిత్యం 'మామూళ్లు' ఇవ్వవలసి వస్తున్నదనీ, ఇదే దాని కల్పన మార్గమున్నదని సభ్యులు అన్నారు. క్లబ్బులలోను, హోటళ్లలోను మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతున్నదని శ్రీ ఎస్. ఆర్. దొడ్ల [ఆంధ్రవాదకమ్యూనిస్టు] అన్నారు.

సభ్యులు ఇలాంటి కేసులు చూపి, బుజువు చేసినట్లయితే ప్రభుత్వం తప్పక చర్య తీసుకో గలదని మంత్రి అన్నారు. [సభలో నవ్వులు].

మద్య నిషేధం విషయంలో ప్రచారం చేయడానికి విజయవాడలో కొందరు పరిరక్షకులను నియమించామని, ప్రతికార్యకర్తకు నెలకు రు 100లు ఇస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఇతర ప్రదేశాలలో కూడా ఇట్టి కార్యకర్తలను నియమించే విషయం పరిశీలించగలమని ఆయన అన్నారు.

తుని తాలూకాలో శిస్తు వసూళ్లు
రెవిన్యూమంత్రికి శాసనసభ్యుడు శ్రీ కృష్ణంరాజు ఫిర్యాదు

హైదరాబాద్, జూలై 6:— తుని తాలూకాలోను, మరికొన్ని మెట్టప్రాంతాలలోను రెవిన్యూ అధికారులు చెరకు పైరుపై అదనపు పన్నును వసూలుచేయుచున్నారని శాసనసభ్యుడు శ్రీ ఎస్. ఆర్. వి. వి. కృష్ణంరాజు నిన్న రెవిన్యూమంత్రికి ఫిర్యాదుచేశారు.

అనావృష్టి పీడిత ప్రాంతాలలోను, పైరు లకు ప్రభుత్వం పూర్తి శిస్తు రెమిషన్ ప్రకటించినప్పటికీ, చెరకు అదనపుపన్ను చట్టం క్రింద పన్ను వసూలుచేయబడుతున్నదనీ, నీళ్ళులేక పైరులు ఎండిపోవడమేకాక త్రాగ డానికి నీరుకూడలేక పశువులు మలమలమాడి పోవుచున్నవని రైతుల కష్టసుఖాలను కని పెట్టకుండా ఉద్యోగులు నిర్దాక్షిణ్యంగా పన్నులు వసూలుచేస్తున్నారని, అట్టి వసూళ్లను వెంటనే నిలిపివేయవలసిందిగా రెవిన్యూమంత్రి ఉత్తర్వు జారీచేయాలని శ్రీ కృష్ణంరాజు మంత్రికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

మంత్రి యీ విషయమై తప్పక విచారిస్తానని హామీ ఇచ్చారు.

కార్డు పద్ధతిపై రైతులకు ఎరువుల సరఫరా
శాసనసభలో మంత్రి శ్రీ సుబ్బారెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూలై 7:— రైతులకు కార్డుల పద్ధతిపై ఎరువుల సరఫరా త్వరలో క్రమబద్ధం చేయనున్నట్లు నీటి పారుదల, వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి నేడు శాసనసభలో తెలియజేశారు.

నేరుగా ఎరువుల సరఫరాకు కొరత కలిగినందున 1965—66 లో ఎరువుల మిశ్రమం తయారుచేసే సంస్థలకు, వాటి సరఫరా నిలిపి వేయబడిందని ఆయన సభ్యుని ప్రశ్నకు [కాం] తెలియజేశారు. ఎరువులు ఆయా ప్రాంతాల ప్రాధాన్యత, ఆహార పంటల లక్ష్యాల ఆధారాల ప్రాతిపదికపై ఎరువుల పంపిణీ జరపవలసిందిగా వ్యవసాయశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారని తెలియజేశారు.

ఈ రాష్ట్రానికి అందవలసిన ఎరువుల కోటాలో గతసంవత్సరానికి సంబంధించిన 3.5 లక్షల టన్నులు, ఈ సంవత్సరానికి సంబంధించిన 8.5 లక్షల టన్నులు ఉండవలసి ఉండగా 90,000 టన్నులు మాత్రమే అందినవని మంత్రి అన్నారు. సూపర్ ఇబ్బందికూడా వుంది. అన్ని ఇబ్బందులను అధిగమించి సాధ్యమైనంత త్వరలో సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు.

ఫిబ్రవరి 5 వ తేదీన ఒక లారీలో ఉన్నపళంగా తీసుకుపోవుచున్న అమ్మోనియం సల్ఫేట్ అని పెట్టి కర్నూలుతాలూకా కొత్తపల్లెకు చెందిన శ్రీఅనంత సుబ్రహ్మణ్య శెట్టి అను వానిని అలంపూర్ తాలూకా శాంతినగర్‌కు చెందిన రైతులు, పోలీసులకు స్వాధీన పరచినట్లు వాస్తవమేనని శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యకు తెలియజేశారు. పోలీసులు కేసు రిజిష్టరు చేసుకొని, నిందితుని అరెస్టు చేసి బెయిలుపై విడుదలచేశారు. 80 బస్తాల అమ్మోనియం సల్ఫేటును పరీక్షనిమిత్తం సేకరించి అభిప్రాయంకోసం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపారు.

ఆయన నివేదిక అందగానే కేసు దాఖలుచేయబడుతుంది. ఈ విషయంలో జాప్యంపట్ల సభ్యులు మంత్రిని విమర్శించారు.

అనుగాపురంలో విజయవాడకు అనుమానాస్పద పరిస్థితులలో ఒక లారీలో చేరవేయబడుతున్న 31 బస్తాల అమ్మోనియం సల్ఫేటును, 58 బస్తాల కాల్షియం అమ్మోనియంనైట్రేటును వరంగల్‌జిల్లా సప్లయిఆఫీసర్ స్వాధీన పరచుకున్నారనీ, నేరస్థునిపై కేసు దాఖలుచేసేందుకు అభియోగపత్రం తయారుచేయబడుతున్నదనీ శ్రీ యస్. మోహనరావు [క] కు తెలియజేశారు.

ధాన్య సేకరణ లెవీ ఉత్తర్వు ననుసరించి ప్రభుత్వంతరఫున ఆహారధాన్యాల వాణిజ్య కార్పొరేషన్ 1966 జనవరి నుంచి 55,061 టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, ఈ కార్పొరేషన్ అనేక గిడ్డంగులలో మొత్తం 1,03,480 టన్నుల బియ్యాన్ని నిల్వచేసిందని శ్రీ పి. సి. సుబ్బారెడ్డి, శ్రీ ఏ రామచంద్రారెడ్డి [క] లకు తెలియజేశారు.

ఒంగోలులో ప్రభుత్వ ... స్వతంత్ర రామిలేలు అనుమతించినట్లు ... హోం మంత్రి శ్రీ మీర్ అహ్మద్ అలీఖాన్, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యకు తెలియజేశారు.

గుంటూరుజిల్లాలో రూపాయి విలువగల టికెట్లను రు 13 లక్షల వరకు ... రు. 4 లక్షలు సేకరించబడినవని, జిల్లాలోని గెజిటెడ్ ఆఫీసర్లద్వారా ఈ టిక్కెట్లు విక్రయిస్తారు.

జాతీయ అత్యవసర పరిస్థితి సందర్భంలో 1963—64 దేశరక్షణకు పౌరులనుంచి సమీకరించవలసివచ్చిన రు. 5,68,160 లలో ఏమీ ఖర్చుచేయబడలేదని ఆయన శ్రీ పి. సర్వేశ్వరరావు, శ్రీ వంక సత్యనారాయణలకు తెలియజేశారు. 1963—1964, 1964—65 లలో ఆయుధాలు, మందుగుండుసామగ్రి ఏమీ దిగుమతి చేసుకొనందున ఇందుకై ఏ విధమైన ఖర్చు జరగలేదన్నారు.

మండపల్లి మాజీ బి. డి. ఓ.పై దౌర్జన్యానికి సంబంధించిన కేసును కృష్ణాజిల్లా కలెక్టరు తెలియజేశారని, గుడివాడ అడిషనల్‌జిల్లా మున్సిఫ్ మేజిస్ట్రేటువద్ద అభియోగం దాఖలు చేయబడిందని, కోర్టు నిర్ణయం రావలసియున్నదని పంచాయతీరాజ్ మంత్రి డాక్టర్ యం. ఎస్. లక్ష్మీనరసయ్య, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యకు తెలియజేశారు.

మరణించినవారిపేర్లతో అప్పు దరఖాస్తులు సృష్టించి, అప్పు దరఖాస్తులు పెట్టుకొనివారి పేర్లతో అలాంటి దరఖాస్తులు సృష్టించి ముగ్గుళ్ళ గ్రామానికి చెందినవారిపేర్లతోను, తాడేపల్లిగూడెం తాలూకా ముగ్గుళ్ళ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రు. 66,340 లు దుర్వినియోగం చేశాడని సహకారశాఖమంత్రి శ్రీ తోటరామస్వామి, శ్రీ వంకా సత్యనారాయణ శ్రీ పి.సర్వేశ్వరరావు[కమ్యూ]లకు తెలియజేశారు. మాజీ అధ్యక్షుడు శ్రీ అప్పారావుపై తాడేపల్లిగూడెం జిల్లా మున్సిఫ్‌కోర్టులో పోలీసులు కేసు దాఖలు చేశారని, ఆకేసు విచారణ జరుగుతున్నదని అన్నారు.

విశాఖపట్టణం జిల్లాలోని తుమ్మపాలచెరుకు రైతుల సహకారసంఘం లిక్విడేషన్‌లో వున్నదని శ్రీ కె. గోవిందరావుకు తెలియజేశారు.

కార్మిక సహకార సంఘాలు ఉన్న ప్రాంతాలలో నామినేషన్‌పై రు. 10,000 ల వరకు ప్రత్యేక పనులను అవసరంతోని పనులన్నీ ఆసంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వు చేసినట్లుగా శ్రీ కె. గురుస్వామి శెట్టికి తెలియజేశారు.

ఆర్ట్‌సిల్కు నూలును బ్లాక్ మార్కెట్టులో విక్రయించిన ఆరోపణపై అనంతపురంజిల్లా ధర్మవరం చేనేత ఉత్పత్తి, విక్రయ సహకార సంఘం మాజీ అధ్యక్షుని ప్రాసిక్యూట్ చేయవలసిందిగా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్, కర్నూలులోని ప్రాంతీయ జాయింటు రిజిస్ట్రారుకు నివేదికసమర్పించారని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, ఆదితరులకు తెలియజేశారు. ఈకేసు పోలీసులవద్ద వున్నది.

సహకార సంఘాలలో పనిచేసే కార్మికుల విషయంలో కార్మిక శాసనాలు వర్తించవని

శ్రీ యస్. మోహనరావుకు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల దేవాలయంలో హుండీ వసూళ్ళను పంచుకునే విషయంలో ధర్మకర్తలు, అర్చకులు, గ్రామ కరణం మధ్య ఒప్పందం జరిగిందని, దేవాదాయశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు, శ్రీ యం. లక్ష్మణస్వామికి తెలియజేశారు.

సవరించబడిన నిబంధనల ననుసరించి అర్చకులకు హుండీ వసూళ్లలో అర్థభాగం, కరణానికి నెలకు రు. 25 లు లభించగలవన్నారు.

కార్మిక, రవాణాశాఖా మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి, ప్రభుత్వం రాత్రింబవళ్లు మెడికల్ షాపులు తెరిచి ఏర్పాటు చేసిందని శ్రీ యస్. సుబ్బయ్యకు తెలియజేశారు.

నల్గొండజిల్లా, చండూర్ పేట పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై శాసనసభ్యులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుపగా అవి బుజువు కాలేదని హోంమంత్రి శ్రీ మీర్ అహ్మద్ అలీఖాన్, శ్రీ నై. పెద్దయ్యకు తెలియజేశారు.

అనేక అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, ఈ సందర్భంలో శ్రీ పెద్దయ్యను కలుసుకో వలసిందిగా తాను నల్గొండజిల్లా పోలీసు సూపరింటెండెంటును స్వయంగా ఆదేశించామని అన్నారు. సూపరింటెండెంట్ హైదరాబాదు విచ్చేసినప్పుడు శ్రీ పెద్దయ్య కొన్నిరోజులు అసెంబ్లీ సమావేశం లేనందున ఆయన గ్రామానికి వెళ్ళారు. తాను సూపరింటెండెంటును అనేకసార్లు కలుసుకున్నాననీ; దానిని గురించి ఆయన తన కేమీ తెలియజేయలేదని శ్రీ పెద్దయ్య అన్నారు. తాను చేసిన ఆరోపణలు దర్యాప్తు జరిగే పర్యంతం, ఆ సబిన్స్పెక్టరును వెంటనే అక్కడనుంచి బదిలీచేయాలని ఆయనకోరారు. ఆరోపణలు చేసిన తనను [శాసనసభ్యుని] విచారించకుండా నిర్ణయానికి రావడం సమంజసం కాదని ఆయన అన్నారు.

తూర్పుగోదావరిజిల్లా, కిర్లంపూడి గ్రామంలో రు. 2.15 లక్షల మంచినీటి సరఫరా పథకం కేంద్రం నిధులు సమకూర్చిన వెంటనే ప్రారంభింపబడగలదని శ్రీ యం. వీరరాఘవరావు [స్వ. పా.] వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ డాక్టర్ యం. యస్. లక్ష్మీనరసయ్య తెలియజేశారు.

నెల్లూరులోని ఎజెరియా హోటలు కార్మికుల సమ్మె జులై 2 వ తేదీన విరమించబడిందనీ, యజమానులకు, కార్మికులకు మధ్య సామరస్య ఒప్పందం కుదిరిందని కార్మిక మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి శ్రీ యస్. వేమయ్యకు తెలియజేశారు.

అడవులలో పశువులను మేపుకోడానికి అనుమతి
మంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 8— రాష్ట్రంలో అడవులలో ఉచితంగా పశువులు మేపుకోడానికి ఇప్పుడు ప్రభుత్వం అనుమతిస్తున్నదని అటవీ శాఖామంత్రి శ్రీ ఎస్. వేమయ్య? రామానాయుడు నేడు రాష్ట్ర శాసనసభలో తెలియజేశారు.

అనావృష్టి పరిస్థితులవల్ల పశుగ్రాసానికి కొరత ఏర్పడినందున ప్రభుత్వం ఈ చర్య తీసుకొన్నదని ఆయన అన్నారు.

విప్లవ మీద బహిష్కారం

తిరుచినాపల్లి, జూలై 8:— తిరుచినాపల్లి జిల్లాలోని 203మంది గ్రామ పెట్టెయర్‌లను, తలారులను పదవినుండి తొలగించారు. జిల్లా గ్రామోద్యోగ సంఘాధ్యక్షుడు శ్రీ కనకసభాపతి వీరినందరినీ తిరిగి సర్వీసులో చేర్చుకోవలసిందిగా కలెక్టరుకు విజ్ఞప్తి అందజేశారు.

నగల అప్పుల వేలం అమ్మకపు నోటీసు

ది కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
[రిజిష్టర్డు ఆఫీసు : ఉడిపి]
[బ్రాంచి ఆఫీసు— నెల్లూరు [ఆంధ్ర]

నోటీసు

దిగువ తెలిపినవారు నగలు కుదువపెట్టి, బ్యాంకునుండి అప్పులు తీసుకొని తిరిగి కోరబడినను, వాటిని విడిపించుకొనుటగాని, వాటిమీద వడ్డీ చెల్లించుటగాని, లేకపోగా వారికి జారీ చేయబడిన రిజిష్టర్డు నోటీసులు నిరాకరించబడి, లేక డెలివరీ కాక తిరిగి వచ్చినందున ఇందుమూలముగ తెలియజేయడమేమనగ వారు వాటిని 16—7—1966 నాటికి విడిపించనియెడల ఈ అప్పుల తాలూకు నగలు, బ్యాంకు ఆవరణమందు 23—7—1966, మధ్యాహ్నం 1 గం. లకు, గాని ఆ పిమ్మటగాని, బ్యాంకువారిచే నిర్ణయింపబడగల ఏ యితర తారీకునగాని, ఇకఎట్టి నోటీసుగాని, రెఫరెన్సుగాని లేకుండ బహిరంగముగ వేలం వేయబడును.

నగల అప్పు. నెంబరు తేదీ.	అప్పు తీసుకొన్నవారి పేరు, విలాసము.	అప్పు మొత్తం.
1. చీరాల జె. యల్. నెం. 62/64. తేదీ. 26—6—64.	కొల్లి ఆదినారాయణ. చందలూరు (గోపాలం. పుత్రు) గుండుకూరు. ఇంకొల్లు [వయా] ఒంగోలు తాలూకా, నెల్లూరు జిల్లా.	రూ. 300—
2. చీరాల జె. యల్. నెం. 79/64. తేదీ. 7—8—64.	డిటో	రూ. [illegible] —

కార్పొరేషన్ బ్యాంకువారి కార్యాలయము.
16/526, కాశీకావారి అగ్రహారం.
లాల్ బంగళా, పి. బి. నెం. 22
నెల్లూరు [ఆంధ్ర]

కె. జగన్నాథ శెట్టి.
ఏజెంటు.

సూపరింటెండింగ్ ఇంజనీరు ఆఫీసు (సివిల్)
కొత్తగూడెం థెర్మల్ స్కీం, న్యూపాల్వంచ

Tender Notice No. SE|C|KTS|8 dt. 1-7-1966

దిగువ పనులకు సీల్డు టెండర్లు పాల్వంచ, కొత్తగూడెం థెర్మల్ స్కీం, సివిల్ సూపరింటెండింగ్ ఇంజనీరుచే రిజిష్టర్డు కంట్రాక్టర్లనుండి 1—8—66 సా. 4 గం. వరకు తీసుకొనబడి అదేరోజు సా. 4—30 గం. లకు హాజరైన టెండరుదారుల లేదా అధికారంపొందినవారి ప్రతినిధుల సమక్షమున తెరువబడును.

వ. నెం	పని పేరు	చేయవలసిన పని సుమారు విలువ	చెల్లించవలసిన ధరావత్తు సొమ్ము	టెండరు ఖరీదు	కంట్రాక్టు కాలము	టెండరు తీసుకోను తేది
1.	పవర్‌హౌస్ టర్బైన్‌హౌస్ రూఫింగ్ అండ్ షెడ్యులు (జాలి ఇన్‌సులేట్సు) బోర్డు మరియు షెల్ఫు ఎరెక్షన్ జాలి ఇన్‌సులేట్సు బోర్డు మరియు షెల్ఫు ఇతరంగా డీపార్ట్ పెంట వగైరా పనులు చేయబడును.	1,95,000	4,875	10—20	3 నెలలు	1—8—66

అగ్రిమెంటు ఫారం : 82.

1. టెండరు షెడ్యూల్సు ఖరీదు నగదుగా చెల్లించి తరువాత 23—7—66 నుండి 30—7—66వరకు ఆఫీసువేళలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పవర్‌హౌస్ డివిజన్—1 కొత్తగూడెం, థెర్మల్‌స్కీంనుంచి పొందవచ్చును.
2. టెండరుషెడ్యూలుఖరీదు ఏపరిస్థితులలోను వాపసుచేయబడదు. టెండరు పెట్టదలచినవారు టెండరు డాక్యుమెంట్లను పదరు ఆఫీసునుంచి స్వయంగా పొందవలెను. అవి పోస్టు ద్వారా కావలెననియెడల, దరఖాస్తులు ఎగ్జిక్యూటివు ఇంజనీరు, పవర్ హౌస్—డివిజన్—1 కొత్తగూడెం థెర్మల్‌స్కీంకు 20—7—66లోగా చేరులాగున పెట్టుకున్నచో టెండరుదారుల బాధ్యతమీద రిజిష్టర్డు పోస్టుతో పంపబడును.
3. ఈ ఆఫీసునుంచి కొన్న షెడ్యూల్సుతోనే టెండర్లు దాఖలు చేయవలెను.
4. టెండరుతో దానిలో తెలిపిన మొత్తమునకు ఎగ్జిక్యూటివు యింజనీర్, పవర్‌హౌస్, డివిజన్—1 కొత్తగూడెం, థెర్మల్‌స్కీం, పాల్వంచపేర, కొత్తగూడెంలో, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌మీద, కాల్‌డిపాజిటు, ఎడీకపరుతో జతపరచవలెను.
5. 3, 4 క్లాజుల ప్రకారం లేని టెండర్లు అంగీకరించబడవు.
6. ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ టెండరునుగాని, అన్ని టెండర్లనుగాని నిరాకరించుటకు పాల్వంచ, కొత్తగూడెం థెర్మల్‌స్కీం, సివిల్, సూపరింటెండింగ్ ఇంజనీరుకు హక్కు కలదు.

(సం) సి దొరైస్వామి,
సూపరింటెండింగ్ యింజనీర్ [సివిల్]
కొత్తగూడెం థెర్మల్ స్కీం.

సంగ్రహ ప్రకటనలు

కనపడుట లేదు

సుమారు 26 సం వయస్సు ఎత్తు 5' ... కోమటికులం ... 27 66 నుండి కనపడుటలేదు. ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమతి ఇవ్వబడునని యిందుమూలముగా తెలియజేయుచున్నది.

శ్రీమతి దేవపాలన
తెనాలి తాలూకా.

కావలెను

క్రింది పోస్టులకు 14—7—66 లోపల దరఖాస్తులు కోరబడుచున్నవి.
1. సెకండరి బి.యిడి.
2. సైన్సు బి.యిడి.

The Correspondent,
S.K.V.S. High School,
Veleru P.O. (Via) Repalli
Guntur Dt.

మద్రాసు, ఆర్క్ ఎలెక్ట్రోడ్స్ ... 'Devarc' వెల్డింగ్ ఆర్క్ ఎలెక్ట్రోడ్స్ అమ్మకమునకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు స్టాకిస్టులు కావలెను. వివరములకు:
శ్రీ రేవతీ ఏజన్సీస్,
'దేవార్క్' ఆర్క్ ఎలెక్ట్రోడ్స్ డిస్ట్రిబ్యూటర్సు,
కొత్తపేట, విజయవాడ—1.

తాండూరు కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్
తాండూరు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ [ఎ. పి.]

ఒక క్లర్కు ... దరఖాస్తులు ఈ ఆఫీసుకు 25—7—66 వరకు చేరవలెను.

ప్రెసిడెంటు,
తాండూరు కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, తాండూరు. హైదరాబాద్ జిల్లా. [ఎ. పి.]

ప్రవేశం

ఆంధ్ర ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజి
[ప్రభుత్వ గుర్తింపు పొందినది]
డాక్టర్ యస్. శ్రీరామమూర్తి.

ఉత్సాహవంతులగు రైతు యువకులకు, నిరుద్యోగులకు ... శిక్షణ కాలపరిమితి 10 నెలలు. ... దరఖాస్తులు 60 పైసలు.

ఏ. వి. ఎల్. పి. అండ్. ఏస్.

పుస్తకములు

How to speak & Write Correctly 240 పేజీలు రు 3/— Model Letter Writer & Business Correspondence రు. 2—50 A Dictionary of Idioms & Phrases రు 1—50 పోస్టేజి అదనం

A S MONEY & Co, (P),
24, Veerasami Pillai St, Madras-1

ఉద్యోగం

నెలకు 120 నుండి 220 రు జీతములపై టెలిఫోన్ ఆపరేటర్లు, ... PUC, HSC, SSLC, and MATRIC Passed or failed (boys and girls) కు ట్రెయినింగు ... పోస్టేజి ... పంపబడును.

Principal E.T. & T.T. College
Brodipet Guntur-2. (Regd By Govt.)

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతివైద్యశాస్త్రమును తెలుగులో ... కరస్పాండెన్స్ కోర్సు ... డైరెక్టర్,
కర్నాటక హోమియోపతీ కాలేజీ
(రిజిష్టర్డ్) పి. బాక్సు ... 4
శేషాద్రిపురం, బెంగుళూరు—21.

టెండరు

పుంగనూరు గ్రామ పంచాయితీ టెండరు తేదీ పొడిగింపు నోటీసు

28—6—66 తేది ఆంధ్రప్రభలో ప్రకటించబడిన పుంగనూరు పంచాయితీ టెండరు తేది 4—7—66 నుండి 14—7—66 తేది 4 గంటలవరకు పొడిగించబడినది.

(సం) టి. ఎం. వెంకటరామయ్య
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
గ్రామ పంచాయితీ పుంగనూరు, చిత్తూరుజిల్లా [ఎ. పి.]

తాండూరు కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్

తాండూరు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎ. పి.

దిగువ పనులకు ఎలెక్ట్రికల్ లైసెన్సు కంట్రాక్టర్లనుండి టెండర్లు కోరబడుచున్నవి.
1. లైన్‌మెన్ ... అంతటికీ ఎలెక్ట్రిఫికేషన్
2. ... ఎలెక్ట్రిఫికేషన్.

కంట్రాక్టర్లు వివరంగా పర్యవేక్షించి, తమ టెండర్లను ... కోరబడుచున్నారు. టెండర్లు దిగువ సంతకం దారుకు 20—7—66 వరకు చేరవలెను.

ప్రెసిడెంటు.



మీకు పెద్దగా వరకు అత్యుత్తమమైన వస్త్రాలు— అవే ట్విన్ టస్కర్ : గట్టివి. ఎక్కువకాలం మన్నిక. కొత్తదనం పోకుండా అలాగే వుండగలవి. ఎన్నో ఆకృతుల ఓటివా మృదుత్వం వరకలవు.

మదురై మిల్స్ కంపెనీ లిమిటెడ్ మదురై.
ఏజంట్లు ఏ. & యఫ్. హార్వే లిమిటెడ్

హార్వే
ట్విన్ టస్కర్
పాప్లిన్—డ్రిల్—కేంబ్రిక్

రేడియో

ఆదివారం, జూలై 10
శక 1888—ఆషాఢ 18

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరాలు, 6—10భక్తిరంజని, 6—45 రాత్రిముత్యావళి, 7—00 తెలుగులోవార్తలు, 7—30 సంగీతామృతం, ఈమని శంకరశాస్త్రి: వీణ. మధ్యాహ్నం: 1—00 రంగవల్లి, 1—50 తెలుగులో వార్తలు, 2—20 బాలవినోదం, 3—00 నాటిక. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35విజయవాడవలె, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయకవిషయాలు, 7—00 తెలుగులోవార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 సమస్యాపూరణం, 7—45 పాత రాగాలు, కొత్తపందులు, 8—30చిత్రసీమ, 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ఏ వలె, మధ్యాహ్నం: 12—30 జి.మీనాక్షి, 1—00 హైదరాబాద్ ఎ వలె, 2—00 జి. మీనాక్షి, 2—20 హైదరాబాద్ ఏ వలె. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఏ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఏ వలె, 9—30కర్ణాటకసంగీతం, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులోవార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 అమరవాణి, 8—30 బొమ్మరిల్లు. మధ్యాహ్నం: 12—30 వి. బి. కనకదుర్గ: వయొలిన్, 1—00 రంగవల్లి, 1—50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 3—00 వెలుగుబాట, కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్ట్-డాక్యుమెంటరీ:రూపకం.సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, పద్యపఠనం, 6—05 వాద్య బృందం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—30 పంటసీమలు, 7—00తెలుగులోవార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 వనితావినోదిని, 7—45మననసంస్కృతీ స్రవంతి, 7—50 చిత్రతరంగిణి, 8—30 వి. బి. కనకదుర్గ: వయొలిన్, 9—30 చీరాల వెంకటేశ్వర్లు, 10—35 జనగణమన, ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం,6—05 కె. ఆనంద, 7—00సంగీత మంజరి, 7—30చిత్రగానం, 8—15మహారాజపురం సంతానం, 10—30 మధురగీతం మధ్యాహ్నం: 1—00 కె. ఆనంద, 1—40 చిత్రగానం, 3—00 చిత్రగానం, 4—30 నాదస్వరం, 5—30 రుక్మిణీమణి: వీణ, 6—20 చిత్రగానం, 7—00 మధురగీతం, 10—30 చిత్రగానం, 11—00 ఎస్. బాలచందర్: వీణ, 12—00 జనగణమన.

మద్రాసు—బి 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—30 మద్రాసు ఏ వలె, 8—45 ఆటవిడుపు, మధ్యాహ్నం: 1—50 తెలుగులోవార్తలు, 2—00 'శాకుంతల' శబ్దచిత్రం, సాయంత్రం: 6—40 రుక్మిణీమణి: వీణ, 7—00తె.వా., 10—35 జనగణమన.

పండిత డి. గోపాలాచార్యులువారి
జీవామృతం
ఆరోగ్యానికి బలానికి
ఆయుర్వేదాశ్రమం ప్రైవేట్ లిమిటెడ్
మదరాసు-17

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
ఆపరేషను సర్కిలు
వేలం నోటీసు

స్టేటు ఎలెక్ట్రిసిటీ బోర్డువారి ఎ. డి. వి 730 [బెడ్‌ఫోర్డ్ వేన్] శ్రీకాకుళం ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఆవరణలో 27.7.66 న బహిరంగముగా వేలము వేయబడును. టెండరు నోటీసులు తమ పత్రములు డిప్యూటీ అక్కౌంటెంట్ డివిజనల్ ఆఫీసు పేరున రూ. 1.02 శ్రీకాకుళం స్టేటు బ్యాంకు హుండు డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి పొందవచ్చును.

పై [illegible] ఆఫీసు కాలములో అసిస్టెంటు ఇంజనీరు [ఆపరేషన్] శ్రీకాకుళం అనుమతిపైన వారు చూడవచ్చును.

(సం) సి. హెచ్. రోషయ్య,
డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీరు,
శ్రీకాకుళం.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY
FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES
16A, Sterling Road, Nungambakkam, Madras-34.
A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING క్రింది శిక్షణ ఇవ్వబడును. పరీక్షలో ప్యాసైనయిన వారి శాతము హెచ్చు. ... ప్రపంచ దేశాలనుండి విద్యార్థులు చేరియున్నారు.
ఈ క్రింది కోర్సులు నిర్వహించబడును
(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ B.E. DEGREE క్లాసులు
కనీసపు అర్హతలు: S.S.L.C. లేక దానికి సరియైన పరీక్ష:—
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc. మొదటి సంవత్సరము ప్యాసైనవారికి, ... B.Sc. చదివిన వారికి: తక్కువ కాలము.
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 సం॥ల కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత: S.S.L.C. లేక ... S.S.L.C. పరీక్ష పోయినవారు కూడ దరఖాస్తు పెట్టవచ్చును.
(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience
(Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE - Tutorial Classes for Failed Students.
పుస్త. పాఠ్య. లైబ్రరీ, మరియు హాస్టల్ కలదు.
Director: M. A. KRISHNASWAMY M. Tech., A.M.I.S.E, M.I.C.E. (U.S.A)
పూర్తి ప్రాస్పెక్టస్ కు రు. 1/- M. O. పంపుతూ వ్రాయండి
Principal R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C. N. T INSTITUTE, Madras-7

O. K. వనస్పతి, రిఫైన్డు ఆయిల్, పశుగ్రాసము (Cattle feed), సబ్బులను

మద్రాసునుండి ఆంధ్రలో ముఖ్యమైన అన్ని టౌన్లకు రవాణా చేయుటకు ఫ్లీట్ ఓనర్లనుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

వివరములకు దయచేసి వ్రాయండి :

దీ ఈస్ట్ ఏసియాటిక్ కంపెనీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్,
ఫస్ట్ లైన్ బీచ్,
పి బి నం 146,
మద్రాసు—1

'మలేరియా శాఖలో హెల్తు ఇన్‌స్పెక్టర్లను రిట్రెంచ్ చేయవద్దు'

ప్రభుత్వానికి ప్రతినిధివర్గంవిజ్ఞప్తి

గుంటూరు, జూలై 8:— ప్రజారోగ్య శాఖ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధివర్గం ఒకటి యిటీవల హైదరాబాద్‌లో ఆరోగ్యశాఖ మంత్రిని, ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలుసుకుని, హెల్తు ఇన్‌స్పెక్టర్ల ఇబ్బందులను గురించి తెలియజేసింది.

జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో పనిచేస్తున్న సెలక్షన్ గ్రేడ్ హెల్తు ఇన్‌స్పెక్టర్లను రిట్రెంచ్ చేయవలదని ప్రతినిధివర్గం, అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నది. బ్లాక్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్లను నియమించడం ద్వారా హెల్తు ఇన్‌స్పెక్టర్లను ఉద్యోగాలనుండి తొలగించరాదని, కేంద్ర ప్రభుత్వంలోవలె హెల్తు ఇన్‌స్పెక్టర్లనే బ్లాక్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్లుగా నియమించాలని ప్రతినిధివర్గం సూచించింది. హెల్తు ఇన్‌స్పెక్టర్లు అందరికీ సుమారు రు. 150 ల వేతనం లభిస్తున్నది కనుక, బ్లాక్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్ల జీతాల స్కేల్సు రు. 140—250 గా సవరించాలని ప్రతినిధివర్గం ప్రభుత్వాన్ని కోరింది.

పే కమిటీ సిఫార్సు చేసిన విధంగా హెల్తు ఇన్‌స్పెక్టర్లకు ప్రమోషన్ విషయంలో జాగు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రతినిధివర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ప్రతినిధివర్గానికి శ్రీ బి. శ్రీరామమూర్తి ఎం. ఎల్. ఏ. నాయకత్వం వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకోటయ్య కూడా ప్రతినిధివర్గంలో ఉన్నారు. [ప. వి]

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాభావం

—రైతుల ఆందోళన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కొవ్వూరు, జూలై 8:—పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం కొవ్వూరు, పోలవరం తాలూకాల ప్రజలు రెండవ వేసంగి అనుభవిస్తున్నారు. వర్షాలకై ఆశతోచూస్తున్నారు. వర్షాభావంచే ప్రాథమికదశలో నున్న బుడమ వరిపంట దెబ్బతినవచ్చునని భయాందోళనచెందుచున్నారు.

అధికభాగం చెరువులలోను, నూతులలోను నీరులేనందున పొగాకు నువ్వు, మాగాణి, మెట్ట ఆకుమళ్ళు కూడా దెబ్బతినవచ్చునని రైతులు ఆందోళన పడుచున్నారు.

కొన్ని ప్రదేశాలలో నీరు తోడుకు దిగజారుటచే యింజనుద్వారా మోటార్ పెట్టి నీరుతోడి చెరుకుతోటలు, కూరగాయల తోటలను తడుపుటకు నీటిలేకపోవుచున్నందున ఆయాపంటలకు కూడా నష్టం కలుగవచ్చునని ఆందోళన చెందుచున్నారు.

కొన్ని గ్రామాలవారు ఒకటి రెండు మైళ్ళ దూరంవెళ్ళి నీరుతెచ్చి తమపశువులకు వాడుకొనుచున్నారు.

పశుగ్రాసంకొరకు యిబ్బంది పడుచున్నారని కూడా చెప్పబడుతోంది.

ఇట్లాగే 15, 20 రోజులపాటు వర్షము పడకుండా ఉన్నచో మెట్టపంటలన్నీ పూర్తిగా నాశనమగునని చెప్పుటకు సందేహపడనవసరము లేదని రైతులంటున్నారు.

అమలాపురం ప్రాంతీయ ఆహారసంఘ సమావేశం

అమలాపురం, జూలై 8 :— అమలాపురం ప్రాంతీయ ఆహారసంఘ సమావేశం యిటీవల కొత్తపేటలో జరిగింది. రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. రూపాయి విలువ [విదేశాలలో] తగ్గింపు పిమ్మట యిచ్చట ధరలను అదుపులో నుంచుట ఆవశ్యకమైనందున ముఖ్య వస్తువుల ధరలను పరిశీలించి, ప్రభుత్వమునకు సలహాల నిచ్చుటకుగాను జిల్లా డివిజనల్ ఆహార సంఘములకు అధికార మొసంగబడవలెనని సభవారు తీర్మానించారు.

పంచదార, గోధుమరవ్వ, మైదాల సప్లయ్ తృప్తికరంగా నున్నదని, వచ్చే శ్రావణమాసం కొరకు ప్రత్యేకముగా సెనగలు అవసరమని కమిటీవారు సూచించారు. కిరసనాయిలు విషయమై ప్రతి చిల్లర వర్తకుడు నూరు రూపాయల డిపాజిట్టు కట్టవలెను అను షరతును తొలగించవలెనని సభవారు కోరారు. [ప.వి]

గుంటూరు లయన్సు క్లబ్ నూతన కార్యవర్గం

గుంటూరు, జూలై 8:— దేశంలో ఉత్పత్తి పెరిగి, ధరల స్థిరీకరణ జరిగేటట్లు చూడవలసినదిగా శ్రీ రామారావు మూవర్ల [సికింద్రాబాద్ పారిశ్రామిక వేత్త] స్థానిక లయన్స్ క్లబ్‌లో యిటీవల సూచించారు. పదవీవిరమణ చేస్తున్న అధ్యక్షుడు శ్రీ వరదారావు స్వాగతం పలికారు. డాక్టర్ సి. జనార్దనరావు [కార్యదర్శి] నివేదిక చదివారు.

జోన్ ఛైర్మన్ శ్రీ కె. సీతారామన్ కొత్త కార్యవర్గ సభ్యులను చేర్చుకున్నారు. డాక్టర్ ఎల్. సూర్యనారాయణ, శ్రీ రామారావులు సభ్యులకు అవార్డులను బహూకరించారు. శ్రీ పుల్లారావు, శ్రీ ధర్మారావులు విజయవాడ, మచిలీపట్నం క్లబ్బుల తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఈదిగువ కార్యవర్గం ఎన్నికయ్యింది:

శ్రీయుతులు డాక్టర్ ఎల్. సూర్యనారాయణ, అధ్యక్షుడు, శ్రీ బి. తాతయ్య చౌదరి, డాక్టర్ జె. వి. కృష్ణారావు, వి. శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు, డి. రజనీకాంతారావు కార్యదర్శి, కె. చంద్రమౌళి అదనపు కార్యదర్శి, నాళం నరసింహారావు కోశాధికారి, కాంతారావు లయన్ టేమర్, ఎం. వి. సుబ్బారావు టైల్ ట్విస్టర్, ఎం. పి. సుదర్శనం ఎం. వి. ఆర్. కె. ముత్యాలు, బాసుదేవ్ భువాల్కా, సయ్యద్ లతీఫ్ ఎస్. కృష్ణన్, జి. జనార్దనరావు: డైరెక్టర్లు.

కొత్తపాలెంలో చోరీ

పొన్నూరు, జూలై 8:— ఇచటకు సమీపంలోనున్న మామిడవరం శివారు కొత్తపాలెం తమలపాకుల ఎగుమతివ్యాపారస్తుడు సల్లా కుల రామయ్య యింట్లో యిటీవల దొంగలు బంగారు ఆభరణాలు [రు.2,500], రొక్కం [2,000] మొత్తం రు. 4,500 ల ఆస్తిని దోచుకు పోయారు.

ఇంటివెనకాల గోడకు కన్నంవేసి దొంగలు ప్రవేశించారు. పోలీసు డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ హనుమంతరెడ్డి నేరం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ప్రత్యేక నేర పరిశోధకశాఖ వారు ఈ చోరీ కేసును దర్యాప్తు చేసేందుకు పూనుకున్నారు.

7 వేల లీటర్ల కిరోసిన్‌నూనె స్వాధీనం

ఒంగోలు, జూలై 8 :—శ్రీ జె. బలరామకృష్ణ [స్పెషల్ యింటెలిజెన్సు, యూనిట్, సి. ఐ. డి. సబ్‌ఇన్‌స్పెక్టరు] వెస్టరన్ ఇండియా అయిల్ కంపెనీలో లైసెన్సు లేకుండా నిల్వ చేయబడినట్లు చెప్పబడుతున్న 7,000 లీటర్ల కిరోసిన్‌నూనెను స్వాధీనంచేసుకొన్నారు.

టి. కోటయ్య అనునతను కిరోసిన్ టిన్ను రు. 10—50 లకు అమ్మినందుకు అరెస్టు చెయ్యబడినట్లు తెలుస్తున్నది. కిరోసిన్ టిన్ను కంట్రోలురేటు రు. 9—90 లు.

ఖమ్మం జిల్లాలో శిస్తు వసూళ్ళు వాయిదా

జిల్లా కలెక్టర్ ప్రకటన

ఖమ్మం, జూలై 8:— ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఏర్పడిన క్షామ పరిస్థితుల దృష్ట్యా భూమి శిస్తు వసూళ్ళు, తక్కావీబకాయిల వసూళ్ళు వాయిదా వేయబడినవని జూలై 7వ తేదీన యిక్కడ ఆంధ్రప్రభ విలేఖరితోమాట్లాడుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ పి. ఎస్. కృష్ణన్ తెలియజేశారు. క్షామ నివారణచర్యల నిమిత్తం జిల్లాకు అదనంగా నిధులనుకేటాయించాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ రివెన్యూ బోర్డుకు ప్రస్తుత క్షామ పరిస్థితులను వివరక పరచానని కూడా కలెక్టరు శ్రీ కృష్ణన్ చెప్పారు.

ఖమ్మంజిల్లాలోని రైతులు ప్రస్తుతం దుర్భర క్షామ పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ, ఈ సమయంలో ప్రభుత్వంతక్షణం నివారణ చర్యలను చేపట్టాలని, చౌక డిపోలను ప్రతి గ్రామంలోను తెరిపించాలని, నీటి ఎద్దడి ఏర్పడిన కారణంగా, బావులను లోతు దీయించాలని శ్రీ కోట పున్నయ్య [ఎం. పి.] తెలియజేశారు. [ప. వి.]

కరీంనగర్ జిల్లాలో పశుగ్రాసం కరువు

హైదరాబాద్, జూలై 7:— కరీంనగర్ గ్రామాలలో పశుగ్రాసం సరిగా సప్లయికావడం లేదని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ కె. లక్ష్మీనరసింహారావు తెలియచేశారు. పశుగ్రాసం తీసుకు వెళ్ళేందుకు లారీయజమానులు ఎక్కువకిరాయి అడుగుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఫిర్కాలో పశుగ్రాసం నిల్వచెయ్యాలి. రాతి నేలలవడం వల్ల యిక్కడ బోరింగ్ పంపులు సరిగా పని చెయ్యడంలేదు. నూతులు తోడుచేసే కార్యక్రమంకూడా సరిగా నడవడంలేదు—అన్నారాయన.

కృష్ణా, తుంగభద్ర నీటి పంపకం

స్వతంత్ర సభ్యుడు శ్రీ రాఘోపాల్ నాయుడు ప్రసంగిస్తూ— కృష్ణా, తుంగభద్రా నీటి పంపకం విషయం త్వరలో తేలకపోతే కర్నూలు కడపకాల్వ, తుంగభద్రా హైలెవెల్ కాల్వ పొలాలకు సరిగా నీరు అందించలేవు.

పాలార్‌బేసిన్, ఆరణియార్ ప్రాజెక్టు రూల్సు ఎంతకాలం మార్చకుండా అలావుంచబడతాయో అర్థంకావడంలేదు. చిత్తూరు జిల్లాలో నేలాదికరాలు వ్యవసాయయోగ్యంగా రూపొందడానికి అనుకూలంగా ఈ రూల్సు మార్చడం అవసరం.

రాయలసీమలో భూమిలోని నీరు ఉపయోగించుకొనే కార్యక్రమాలను వెంటనే నెరవేర్చాలి. ఇక్కడి బావులలోనుంచి వచ్చే నీరు నాగార్జునసాగర్ నీటిపరిమాణంతో సమానంగా వుంటుంది.

పంచాయతీ సమితులు సరిగా నిర్వహింపలేకపోతున్నాయి గనుక, చిత్తూరు జిల్లాలో చెరువుల మరమ్మత్తు కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి—అన్నారాయన.

నీటి వనరుల వినియోగం

కాంగ్రెసు సభ్యుడు శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ—నీటి వనరులు వినియోగించడానికొక నిర్దిష్ట కార్యక్రమం ఉండాలి. రాయలసీమలో,ముఖ్యంగాబద్వేలుతాలూకాలో—చాలా నీటివనరులున్నాయిగాని, అవి వినియోగింపబడలేదు. కడప జిల్లాలో చాలా ఇరిగేషన్ స్కీములు ఇంకా యింజనీరింగ్ ఆఫీసుల్లోనే వున్నాయి. ఇలాటి జాప్యాలెందుకు జరగాలి? బద్వేలు తాలూకాలో ఒక్క గ్రామానికికూడా విద్యుచ్ఛక్తి రాలేదు—అన్నారాయన.

ఖమ్మం జిల్లాలో

ఖమ్మం, జూలై 8:— ఖమ్మం జిల్లాలో పశుగ్రాసానికి తీవ్ర కొరతఏర్పడింది. ఇదొక సమస్యగా పరిణమించినదని మధిర బి. డి. ఓ. శ్రీ టి. వి. సుబ్బారావు అన్నారు. పశు గ్రాసం సేకరణకై ఆఫీసు సిబ్బంది సర్కార్ జిల్లాలకు పంపబడ్డారు. వ్యవసాయదారులు తమ రైతు కూలీలకు ఎటువంటి పని చూపలేకపోతున్నారు. కార్మికులకు గ్రామాలలో సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి సమితికి నిధులు లేవని సమితి అధ్యక్షుడు చెప్పారు.

నీటి పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. నూతులు, చెరువులు, నదులు ఎండిపోయాయి. వాతావరణంలో కూడా ఆశాభావం లేదు.అటవీ ప్రాంతాలలో ఆకులను సేకరించి పశువులకు పెట్టడానికి ప్రజలంతా అటవీ ప్రాంతాలవైపు వెడుతున్నారు. అటవీశాఖాధికారులు ఇందుకు అనుమతించడం లేదు. ప్రజలకు కొనుగోలు శక్తి పోయినదనీ, వారు కందమూలాలు తింటున్నారని ఎల్లెందు, కొత్తగూడెం తాలూకాల నుండి వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు జిల్లాలోని గిడ్డంగులలో సమృద్ధిగా ఆహారధాన్యాల నిల్వలు కలవని అధికారులు చెబుతుండగా, మరోవైపు గ్రామాలలో తీవ్ర ఆహార కొరత కన్పిస్తున్నది. [ప. వి.]

రాజమండ్రి వాణిజ్య మండలి కార్యవర్గం

రాజమండ్రి, జూలై 8:— రాజమండ్రి వాణిజ్యమండలి అధ్యక్షులుగా శ్రీ కె. సీతారామస్వామి రెండవసారి ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నికయ్యారు. శ్రీయుతులు కె. నాగిరెడ్డి, కోగంటి విశ్వేశ్వరరావు ఉపాధ్యక్షులుగను, ఎస్. సత్యానందం ప్రధాన కార్యదర్శిగను, డి. సుబ్బారావు సంయుక్తకార్యదర్శిగను, బి. వెంకటరాజు కోశాధికారి గను, మరి 8 మంది డైరెక్టర్లుగను మండలికి ఎన్నుకోబడ్డారు. [ప. వి.]

హిందూస్థానీ గాత్ర సంగీతం కోర్సు

విజయవాడ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌తో ఇష్టాగోష్ఠి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 8 :— విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఈ సంవత్సరం నుంచి హిందూస్థానీ సంగీత సర్టిఫికెట్‌కోర్సును ప్రారంభిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి నిన్న 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో జరిపిన ఇష్టాగోష్ఠిలో స్పష్టంచేశారు.

"మా సంగీత కళాశాలలో యిప్పటివరకు ఉన్నవి కర్ణాటక సంగీతకోర్సులేనా ? ఈ సంవత్సరం కొత్తగా మరేదైనా కోర్సు ప్రవేశపెడుతున్నారా ?" అని ప్రశ్నించగా, శ్రీ కృష్ణమూర్తి పై విధంగా సమాధాన మిచ్చారు. ఆయన యీ సందర్భంగా యింకా మాట్లాడుతూ, 'ఈ హిందూస్థానీ గాత్రసంగీతం మూడు సంవత్సరాల సర్టిఫికేట్టు కోర్సు'అని చెప్పారు.

"ఈ కోర్సులో ప్రవేశించడానికి, అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎప్పటిలోగా దరఖాస్తుఫారాలు మీకు అందజేయాలి ? మొదలైన వివరాలు తెల్పేనా చెప్తారా ?" అని ప్రశ్నించగా, శ్రీకృష్ణమూర్తి సమాధానమిస్తూ, "ఈ కోర్సులో చేరడానికి అర్హతలు ఏమిటంటే, జూలై 1 వ తేదీ నాటికి 12 సంవత్సరాల వయస్సు నిండి వుండాలని, ప్రత్యేకమైన విద్యార్హతలు ఏమీ అవసరం లేదని, అభ్యర్థులు పరీక్షలకు నిర్ణయింపబడిన ప్రాంతీయ భాషలలో ఏ ఒక్కదానినైనా చక్కగా వ్రాయకలిగి, చదువకలిగి వుండాలని వ్యక్తంచేశారు.

హిందుస్థానీ సంగీతరచనలు హిందీభాషలోనే ఉంటాయికనుక,ఆభాషతో అభ్యర్థులకు తగుమాత్రంపరిచయం ఉండటంవల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనీ, ఈ కోర్సుకు అభ్యర్థులు చెల్లించవలసిన రుసుం నాలుగు నెలలకొకసారి రు. 4—00ల చొప్పునసంవత్సరంలో మూడు దఫాలుగా చెల్లించాలని, ఇదిగాక, సంవత్సరానికి ఒక్కసారి రెండురూపాయలు రుసుం గ్రంథాలయానికి; ఆటలకు చెల్లించవలసి ఉంటుందని, ఈ సంవత్సరమే ఈ హిందుస్థానీ గాత్రసంగీతం కోర్సును కొత్తగా ప్రవేశపెట్టడం కాబట్టి, ముందు మొదటి సంవత్సరం విద్యార్థులుచేరినమీదటే బోధనా కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా ప్రిన్సిపాల్ శ్రీకృష్ణమూర్తి మా ప్రతినిధికి తెలియజేశారు.

"ఈ కోర్సులో చేరదలచిన అభ్యర్థులు ఎప్పటిలోగా తమ దరఖాస్తులను మీ కందజేయాలి?" అన్న ప్రశ్నకు ప్రిన్సిపాల్ సమాధానమిస్తూ, "ఈ కోర్సులో చేరదలచిన వారు జూలై 15లోగా దరఖాస్తులను విజయవాడ, సత్యనారాయణపురం రైల్వేస్టేషను సమీపములోవున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీతకళాశాల ఆఫీసులో అందజేయాలని చెప్పారు.

"హిందూస్థానీ గాత్రసంగీత కోర్సును మీ కళాశాలలో ప్రవేశపెట్టడంవల్ల మీ అభిప్రాయం ఏమిటో సెలవిస్తారా ?" అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, "మన దేశంలో దక్షిణాది ప్రాంతాలలో కర్ణాటక సంగీతం ఎంత బహుళప్రచారం, ప్రజాదరణ పొందివున్నదో, అలాగే ఉత్తరాది ప్రాంతాలలో హిందుస్థానీ సంగీతం కూడా విశేష గౌరవాదరణలు పొంది ఉన్నది. ఆ సంగీతంలోని ప్రత్యేకతలు, రంజకత్వంచేత ఆకర్షింపబడి, అది నేర్చుకోవాలనే అభిలాష ఉన్నవారికి తగిన అవకాశం అందుబాటులో వుండే రీతిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు యిక్కడ కలగజేస్తున్నారు. ఈ సదవకాశాన్ని హిందూస్థానీ సంగీత అభిమానులు, ఆసక్తిపరులు సద్వినియోగం చేసుకోగలరని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణమూర్తి చెప్పారు.

"ఇప్పుడు మీరు ప్రవేశపెట్టబోయే కోర్సులో కేవలం ఒక్క గాత్రసంగీతమేనా, లేక, మరేదైనా వాద్యసంగీతం కూడా ప్రవేశపెడుతున్నారా?" అని మా ప్రతినిధి ప్రశ్నించగా, "ప్రస్తుతం ఒక్క గాత్రసంగీతమే ప్రవేశపెడుతున్నాము, ముందు ముందు ప్రజల అభిరుచి, ఆసక్తి నిబట్టి తగినంత మంది వాద్య సంగీతాన్ని కూడా నేర్చుకునే ఉత్సాహం కనబరచినప్పుడుఅవకాశానుసరించి ప్రభుత్వంవారు దానినికూడా పరిశీలింపవచ్చునని తలుస్తున్నా"నని ప్రిన్సిపాల్ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి తెలియజెప్పారు.

పశ్చిమగోదావరిజిల్లా ఆహార సలహా సంఘం

ఏలూరు, జూలై 8:— పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆహారసలహా సంఘం ఏర్పాటు చేయబడినది. జిల్లా పరిషత్తు అధ్యక్షులు దీనికి ఉపాధ్యక్షులుగా ఉంటారు. జిల్లాలోని అందరు శాసనసభ్యులు, ఎనిమిది పంచాయతీ సమితుల సభ్యులు, జిల్లా సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ కె. సూర్యనారాయణ, సహకార సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ జె. లక్ష్మయ్యనాయుడు ఇందులో సభ్యులు.

ఈ కమిటీ ఆరు నెలలు అధికారంలో ఉంటుంది. జిల్లాలో ఆహారధాన్యాల పంపిణీకి సంబంధించిన సమస్యలను ఈ కమిటీ చేపడుతుంది. [ప. వి.]

స్టాంపుల కొరత

తాడేపల్లిగూడెం, జూలై 8:—తాడేపల్లిగూడెంలో కోర్టు ఫీజు స్టాంపులు, చలానాలు దొరకడంలేదు. మున్సిఫ్‌కోర్టు తెరచిన అనంతరం ఈ స్టాంపులకు గిరాకీ ఎక్కువైనది.

నంద్యాలలో సైకిళ్ళు మాయం

నంద్యాల, జూలై 8 :— స్థానిక ఒకహోటలులో కాఫీ త్రాగుటకు జూన్ 27 వ తేదీన ఒక వ్యక్తి వచ్చి బయట సైకిలు పెట్టి కాఫీ త్రాగి, తిరిగి వెళ్ళే సమయానికి ఆ సైకిలు మాయమైనది. ఇదే హోటలువద్ద 15 రోజుల క్రిందట కూడా మరొక సైకిలు మాయమైనది. ఇతర హోటళ్ళ సమీపంలో కూడా ఇటీవల సైకిళ్ళు దొంగిలింప బడుతున్నవి.

గుడిగూడెంలో అగ్నిప్రమాదం

కొయ్యలగూడెం, జూలై 8:—ఇచ్చటకు 14 మైళ్ళ దూరంలో ఉన్న గుడిగూడెంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి 184 ఇండ్లు పూర్తిగా దగ్ధమైనవి. 276 కుటుంబములు నిలువనీడలేక బాధపడుతున్నవి. శ్రీ కె. వీర్రాజు [బి. డి. ఓ.] శ్రీ ఎం. వెంకటస్వామి నాయుడు [తహశీల్‌దారులు] ఈ గ్రామాన్ని స్వయంగాచూచి, తాటాకు, కలప ఇవ్వాలనీ, ఇండ్లు కట్టు కొనుటకు ధన సహాయంచేయాలని కలెక్టరు సిఫార్సు చేశారు.

ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేరకు నష్టం ఉంటుందని అంచనా.

* * *

పొన్నూరు, జూలై 8 :— నిడుబ్రోలు హరిజన పేటలో యిటీవల ఒక పూరింటికి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. నష్టం ఒక వెయ్యి రూపాయల వరకు ఉంటుందని అంచనా. [ప. వి.]

* * *

తెనాలి, జూలై 8:— ఇక్కడికి 8 మైళ్ల లోగల మండూరులో నిన్నరాత్రి అగ్నిప్రమాదం సంభవించిన ఫలితంగా 25 పూరిండ్లు, మూడు పెంకుటిళ్ళు, ఒక డాబా భస్మీపటలం అయినాయి. 10 పశువుల కొట్టాలు, 10 గడ్డివాములు కూడా పరశురామప్రీతి అయినాయి.



LOB
80 సం॥ల ఖ్యాతిగాంచినది
లిటిల్స్ ఓరియంటల్ బామ్
కీళ్ళనొప్పులు
వాతనొప్పులు, బెణుకులు
తలనొప్పి
గుండెజలుబు
పంటినొప్పి
మున్నగువాటిని నివారించును



BENSONS2IAEI-77 TEL
ఏ ఇ ఐ పంపు సెట్టులు
నీటి పారుదల సౌకర్యాలకు సముచితమైన పెట్టుబడి



★ తిరిగించడం తేలిక
★ మోనోబ్లాక్ నిర్మాణం, కాగా బేస్‌ప్లేట్‌తో నిమిత్తంలేదు. కప్లింగ్ అక్కరలేదు సమానాంతరంగా పెట్టడాన్ని బాధలేదు
★ సుశిక్షితులు కానివారు నడిపినప్పటికీ చెడిపోదు.
★ ఈ రకానికి చెందిన ఇతర రకాల పంపులకంటే ఎక్కువగా నీటి పారుదల సౌకర్యం
★ రాగి పంపును నీటిలో ముంచి వుంచడంద్వారా గ్లాండ్ వేడెక్కకుండా చల్లగా వుంటుంది
★ తిప్పటం పెట్టకుండా పనిచేస్తుంది.
★ చిరకాలం మన్నిక; తక్కువ ఖర్చులు
3 హార్స్‌పవర్‌కు 2 అంగుళాలు, 5 హార్స్‌పవర్‌కు 3 అంగుళాలు, 7.5 హార్స్‌పవర్‌కు 4 అంగుళాల డెలివరీ గొట్టాలతో మూడు రకాల కంపు
మీరు విశ్వసించదగినది AEI
ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పేరుబడ్డ సంస్థ ఏఇఐ వీటికి అండ.
AEI మీకు కావలసిన వాటికోసం మీ సమీపంలోగల ఏఇఐ డీలర్‌ను కలుసుకోండి లేదా క్రింది చిరునామాకు వ్రాయండి
అస్సోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.,
హెడ్ ఆఫీసు క్రౌన్ హౌస్, 13, రాజేంద్రనాథ్ ముఖర్జీ రోడ్, కలకత్తా-1
బ్రాంచీలు: బొంబాయి, న్యూఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు, కోయంబత్తూరు, నాగపూర్



బినార్ వారి వినాలిన్ Vinalin
నిట్టెడ్ షర్టింగ్‌తో
మీ దేహానికి గాలి తగుల్తుంది
సూక్ష్మ రంధ్రాలు ఎన్నో వున్నందున (మీ చర్మానికి వున్నట్టు) మీ దేహానికి గాలి తగుల్తుంది.
పిండకుండా ఆరవేయండి... ఇస్త్రీ అక్కర్లేదు...
చాలాకాలం మన్నుతుంది
వినాలిన్ నిట్టెడ్ షర్టింగ్ మీకు నచ్చినవి, కంటికింపైనవి, రకరకాలు ఎన్నో వున్నాయి. వినాలిన్ నిట్టెడ్ షర్టింగ్ ఇమ్మని మరీ అడగండి. మీకు నచ్చిన స్టైల్లో సరిగ్గా సరిపోయేలా ఒక్క షర్టేకాదు ఎక్కువే కుట్టించుకుంటారు.
ముఖ్యగమనిక : ఒక్కమారు తొడుక్కోగానే మీ వినాలిన్ షర్టును మెత్తని స్పాంజితో ఉతుకుతూండాలి.
(వినాలిన్‌ను కొనేటప్పుడే ఉతికే వివరాలున్న కార్డును అడిగి పుచ్చుకోండి.-బినార్ వారి ఫేబ్రిక్)
బినార్ లిమిటెడ్, టెక్స్టైల్ డివిజన్
2 A షేక్స్‌పియర్ సరణి, కలకత్తా-16
రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్.

ఆంధ్ర బ్యాంక్ లిమిటెడ్

[రిజిస్టర్డు ఆఫీసు : 11/626, తంబోస్మెంటు రోడ్, మచిలీపట్టణం
సెంట్రల్ ఆఫీసు : హైదరాబాద్.

హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు టెలిఫోన్ నంబరు మార్పు

హైదరాబాద్ మా సెంట్రల్ ఆఫీసులోని టెలిఫోన్ నంబర్లలో దిగువ మార్పులను గమనించవలసిందిగా మా ఖాతాదారులు, ప్రజలు కోరబడుతున్నారు.

14-7-66 వరకు PMBX 42121 (3 Lines)
15-7-66 నుంచి PMBX 40141 (5 Lines)

ప్రిన్స్ బ్లేడ్ ఏకవంటి స్వచ్ఛతగల బ్లేడు

Use finest carbon edged

Prince BLUE BLADE

ఉత్పత్తిదార్లు:
మల్లర్ అండ్ ఫిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
బొంబాయి—కలకత్తా—మద్రాసు—ఢిల్లీ—గౌహతి

క్రీడాలోకం

తూర్పు ఆఫ్రికాలో కృష్ణన్ పర్యటన

మద్రాసు, జూలై 8:— నేతి మోకాళ్లకు దెబ్బతగిలిన కారణంగా కొన్ని నెలలనుంచి పోటీల నుండి విరమించిన భారత టెన్నిస్ నెట్, ఆర్. కృష్ణన్, తిరిగి రంగంలో ప్రవేశించనున్నాడు.

సెప్టెంబరు నెలలో, జపాన్—ఇండియా డేవిస్ కప్పుపోటీ జరుగనున్నది. ఆ సమయానికి తయారుకావటానికి, తూర్పు ఆఫ్రికా టెన్నిస్ టోర్నమెంటులలో పాల్గొనటానికి వచ్చిన ఆహ్వానానికి కృష్ణన్ అంగీకరించాడు. ఈ నెలాఖరులో జయులుదేరి, కెన్యా, ఉగాండా, టాంజానియా టెన్నిస్ చాంపియన్ షిప్స్‌లో కృష్ణన్ ఆడగలడని నేడు తెలియవచ్చింది.

క్రికెట్ క్లబ్ షటిల్

బొంబాయి, జూలై 8:— క్రికెట్‌క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ బాడ్మింటన్ పోటీలలో, సందూనా టేకర్, సురేష్ గోయెల్, పార్టనర్లుగా ఆడి, అనిల్ ప్రధాన్, కొహ్లికర్‌ను 15—3, 15—5తో ఓడించారు.

కామన్‌వెల్తు పోటీలలో గోయెల్, నటేకర్‌లను పార్ట్‌నరులుగా [illegible]ని భారతసంఘం నిర్ణయించింది. ఆ దృష్ట్యా, నిన్న వీరుచూపిన కాంబినేషను ప్రశంసనీయమైంది. తదుపరి పోటీలో, వీరు అబ్బుల్ షేక్, విక్రమ్‌భాట్‌లతో ఆడాలి. షేక్, భాట్‌లు దినేష్‌ఖన్నా, దియారాన్‌లను 15—10, 15—10తో నిన్న ఓడించినందున, జరుగనున్న పోటీ ఫలితం ముఖ్యమైంది.

సింగిల్సులో, సురేష్‌గోయల్, గౌతమ తక్కార్ [ఏషియన్ జూనియర్ చాంపియన్] ను, దినేష్‌ఖన్నా, మదన్‌గోపాల్‌శర్మను ఓడించారు

హైదరాబాద్ స్పోర్ట్సు

హైదరాబాద్, జూలై 8:— రహీం ఫుట్‌బాల్ లీగులో నిన్న జరిగిన పోటీలలో, ఎలక్ట్రిసిటీ రిక్రియేషన్ క్లబ్, డెక్కన్‌జై నిమోలను 2—0 తో, సిటీకాలేజి ఓల్డ్‌బాయ్స్, గ్రాన్ హాపర్సును 2—1తో ఓడించారు. మొదట పోటీలో, ఎలక్ట్రిసిటీ జట్టు మొరటుగా ఆడటమేకాక, పలుసార్లు రెఫరీ నిర్ణయాలను శంకించటం ఆక్షేపణీయంగా కన్పడింది.

ఇండియానాస్పోర్ట్సు కప్పు హాకీటోర్నమెంటులో, ఎ.యం. సి. సెంటర్, రిపబ్లిక్ బాయ్స్‌ను 2—0 గోల్సుతో, ఇ. యం. ఇ. స్కూల్, ఐ.ఏ. యఫ్[హకీంపేట]ను 5—0 గోల్సుతో ఓడించారు.

జింఖానా బాస్కెట్‌బాల్ టోర్నమెంటులో ఆర్. టి. ఆర్. సి. యంగ్‌మెన్ గిల్డ్‌ను 78.39 పాయింట్లతోఓడించి, సెమీఫైనలకు చేరింది.

ఇతర వార్తలు

క్వీన్స్ ఆఫ్ యింగ్లండ్ టెన్నిస్‌ఛాంపియన్‌షిప్పు, నాల్గవ రౌండులో, శివప్రకాష్‌మిశ్రా, మార్క్ [illegible] [బ్రిటన్—ఛాంపియన్] మీద 3—6, 6—2, 6—8 తో ఓడాడు.

[illegible] తన మొదటి యిన్నింగ్సులో 8 వికెట్లకు 243 పరుగులుచేసి, ఇన్నింగ్సు ముగించింది. 56 పరుగుల వెనుకబడి, వెస్టిండీస్ జట్టు తన రెండవ యిన్నింగ్సులో 70 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. 26 పరుగులతోహంటె బాటింగ్‌లో ఉన్నాడు.

ప్రపంచ టెన్నిస్ ఫెడరేషన్ నుండి, దక్షిణ ఆఫ్రికాను బహిష్కరించాలని రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం పెద్ద మెజారిటితో వీగిపోయినట్లు తెలిసింది. రష్యాకనుకూలంగా ఇండియా, సింహళం, అరబ్‌రిపబ్లిక్, కొన్ని తూర్పు యూరోపియన్ దేశాలు ఓటింగ్ చేశాయట.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. ఎం.ఏ. డిగ్రీ పరీక్షాఫలితాలు

తిరుపతి, జూలై 8 :— శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1966 ఏప్రిల్ మే నెలలలో జరిగిన ఈ క్రింది పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లను ప్రకటిస్తున్నాం.

ఎం. ఎస్. సి. డిగ్రీ
పార్టు 1—ప్రీవియస్
బ్రాంచి 1 లెక్కలు

1, 2, 3, 7, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 20, 26, 30 మరియు 33.

21, 22 నెంబర్ల పరీక్షా ఫలితాలు తరువాత ప్రకటించబడతాయి.

2 బ్రాంచి—ఫోం సైన్సు
160, 162, 163, 164, 165, 166, 167, మరియు 168.

పార్టు 2 ఫైనల్
3 బ్రాంచి—1 లెక్కలు
మొదటి తరగతి : 169, 170, 171, 172 మరియు 174.
రెండవ తరగతి 173 మాత్రమే.

ఎం. ఏ. డిగ్రీ
పార్టు 1—ప్రీవియస్
4 బ్రాంచి. వి. డి—హిందీ
171, 172, 173, 174, 175, 176, 177, 178 మరియు 179.
5 బ్రాంచి హోం సైన్సు
184, 185, 186, 187 మరియు 189.
188 వ నెంబరు పరీక్షా ఫలితం తరువాత ప్రకటింపబడుతుంది.

పార్టు 2 ఫైనల్
6 బ్రాంచి. వి. డి—హిందీ
మొదటి తరగతి : 266, 267, 268, 269, 270 మరియు 271.
రెండవ తరగతి : 272, 273, మరియు 274.

అవినీతి నిర్మూలనకు ప్రజా సహకారం

అవసరమని నిఘా వ్యవహారాల కమిషనర్ సూచన

హైదరాబాద్, జూలై 7 :— బలీయమైన ప్రజాభిప్రాయం, ప్రజా సహకారం మాత్రమే ప్రభుత్వ శాఖలలో అన్నిస్థాయిల లోని అవినీతిని అణచగలవని నిఘా వ్యవహారాల కమిషనర్ శ్రీ ఎం. శేషాచలపతి నేడు అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసినవారు, సాక్షులు మొట్టమొదట చెప్పినదానికి వ్యతిరేకంగా చెప్పడం ప్రారంభించడంతో అవినీతి ఉద్యోగులపై తగు చర్య తీసుకోడానికి వీలు కలుగడంలేదనీ, ఇదే పెద్ద చిక్కు అని నివేదికలో వివరింపబడింది.

అవినీతి నిరోధక సంస్థ వద్దకు వెళ్ళి దస్కతుచేసి ఫిర్యాదులు లేక వాఙ్మూలాలు దాఖలుచేసిన వారే వాటిని తరువాత కాదనడం, కొన్ని వేళలలో అట్టి ఫిర్యాదులు, లేక వాఙ్మూలాలు దాఖలు చేయనే లేదనడం సంభవిస్తున్నదని నివేదిక వివరిస్తున్నది.

క్రమశిక్షణ చర్యకు ట్రిబ్యునల్ కోర్టు విచారణ జరిపిన చాలా కేసులలో ఆయా ఉద్యోగి ఫిర్యాదిని లేక సాక్షిని తిప్పివేస్తున్నట్టు చెప్పవలసి ఉంటుందనీ అయితే ప్రజలు ట్రిబ్యునల్ కోర్టు చుట్టూ తిరగడానికి ఇష్టంలేకపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణమనీ, ప్రభుత్వోద్యోగులను శిక్షించడానికి ఫిర్యాదులు, సాక్షులు, సక్రమ విచారణ అవసరమనీ ఈ కేసులో ఉద్యోగం పోతే ఆ ఉద్యోగి పిల్లలు మాడవలసి వస్తుందనే అక్రమ సానుభూతి ప్రజలలో ఉండడం కూడా ప్రధాన కారణంగా కనుపిస్తున్నదనీ నివేదిక తెలుపుతున్నది.

కమిషనర్ అంబడ్స్‌మన్‌గా, చర్య తీసుకోవడంలోను, పద్ధతులు సూచించడంలోను, వ్యవహరిస్తున్నారు.

247 మంది గెజిటెడ్ ఉద్యోగులపైనా, 240 మంది ఎన్. జి. వోలపైనా, 110 మంది ఇతరులపైనా వచ్చిన 417 ఫిర్యాదులలో 99 ఫిర్యాదులలో ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. 93 ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేక సబార్డినేట్ జ్యుడిషియరీ ఉద్యోగులకు, పంచాయతీరాజ్ ఉద్యోగులకు లేక సహకార సంఘాల, ఎన్నుకోబడిన సభ్యులకు చెందినవి.

జేబుదొంగలలో పది సంవత్సరాల బాలిక

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 7:— సిటీ పోలీసు కమిషనర్ శ్రీ ప్రహ్లాద్ సింగ్ ఆదేశానుసారం ఇరవై మందిజేబు దొంగలను ప్రత్యేక పోలీసులు పట్టుకుని నిర్బంధంలో నుంచారు. వీరిలో పది సంవత్సరాలబాలికకలదు. పోలీసుస్టేషన్‌లో ఆ పిల్లను తల్లి చూచి అక్రమచర్యలు అరికట్టడానికి తన కూతురుపై తీసుకున్న చర్యలకు పోలీసులను అభినందించింది.

జంటనగరాలలో దాదాపు మూడు వందలమంది జేబుదొంగలు తిరుగుతున్నారు.

సింహళ భారతీయులకు రాష్ట్రంలో వసతి

శాసనసభలో శ్రీ రామచంద్రారెడ్డి వివరణ

హైదరాబాద్, జూలై 6:— సింహళం నుండి తిరిగివచ్చిన భారతీయులకు కేంద్రం ఖర్చుతో పునరావాసం కల్పించగలమని రాష్ట్రం భారత ప్రభుత్వానికి తెలిపినట్లు రెవిన్యూ మంత్రి శ్రీ యన్. రామచంద్రారెడ్డి నేడు శాసనసభలో శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ పంకా సత్యనారాయణ [కమ్యూ] లకు తెలిపారు.

రాష్ట్రంలోకి ఇంతవరకు సింహళ భారతీయు లెవరూ రాలేదని, సింహళ భారత ప్రభుత్వాలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారంసింహళంలో గల మొత్తం 5.20 లక్షలమంది భారతీయులలో మూడు లక్షల మందికి సింహళ పౌరసత్వం లభించగలదని, 50 వేలమంది భారతీయుల మొదటి బృందం త్వరలో వివిధ రాష్ట్రాలకురానున్నట్లు కేంద్రం రాష్ట్రాలకు వ్రాసిందని శ్రీ రెడ్డి చెప్పారు.

పాకిస్తాన్ శరణార్థులు ఆదిలాబాద్‌జిల్లాలో సిరపడ్డారని, అక్కడ 25 వేల ఎకరాల భూమి సాగు అవుతున్నదని, శాశ్వత ఏర్పాటుగా గృహాల నిర్మాణం జరుగుతుందని, తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేయబడగలవని శ్రీ రెడ్డి చెప్పారు.

బర్మా శరణార్థులకు వ్యక్తిగత సెక్యూరిటీలపై ఋణాలు ఇవ్వబడినవని ఆయన చెప్పారు.

శ్రీమనోహర్ ప్రసాద్‌కు వీడ్కోలు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డు అయిన సందర్భంగా

హైదరాబాద్, జూలై 7:—ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ మనోహర్ ప్రసాద్ నేడు రిటైరు అయారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబ్బంది వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

శ్రీ ప్రసాద్ చేసిన సేవలను న్యాయవాదుల సంఘం మరచిపోదని అడ్వొకేటు జనరల్ శ్రీ బి. వి. సుబ్రహ్మణ్యం ప్రశంసించారు.

న్యాయవాదుల సంఘాధ్యక్షుడు శ్రీ కృష్ణారెడ్డి కూడా ప్రసంగించారు. జూనియర్ న్యాయవాదులను శ్రీ ప్రసాద్ ప్రోత్సహించారన్నారు.

శ్రీ మనోహర్ ప్రసాద్ సమయోచితంగా సమాధానమిచ్చారు.

చిత్తుకాగితాలలో చెప్పరాని సిరి

లండన్, జూలై 7 — ఇక్కడ చిత్తుకాగితాల గుంపల్లో దొరికిన 272 పేజీలుగల ఒక వ్రాతప్రతికి 90,000 పౌనుల ధర వచ్చింది. ఇది జేలిడ్ వ్రాసిన 'మెటవారిప్సిస్' అనే గ్రంథంలో మొదటి భాగం మాత్రమే. ప్రింటింగ్ ప్రెస్‌కనిపెట్టిన విలియంకాక్స్టన్‌దీన్ని 1480లోఅర్జుమా చేశాడు. ఇంగ్లీషు సుభాషా చరిత్రకు సంబంధించిన విమర్శనా గ్రంథమిది.

సర్ థామస్ ఫిలిప్స్ అనే ఆయన కొన్ని చిత్తుకాగితాలలో యిది లభించింది. ఫిలిప్స్ మరణించి 94 సంవత్సరాలైంది. ఈ గ్రంథం రెండవభాగం మాగ్‌దలన్ కాలేజిలోని పెపిలైబ్రరీలో వుంది.

ఈఏడు 9 కోట్ల 50 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి

అందుకు కృషి జరుగగలదని శ్రీ వైద్యనాథన్ వివరణ

రాయ్‌పూర్, జూలై 7:— దేశానికి ఈ సంవత్సరం కావలసిన 9 కోట్ల 50 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించడానికి శాయశక్తులా కృషి జరుగుతుందని ప్రణాళికా సంఘంలో సలహాదారు శ్రీ పి. పి. వైద్యనాథన్ నేడిక్కడ విలేఖరులకు తెలిపారు.

ఆహారంకోసం యిక విదేశాలపై ఆధారపడకూడదని ఆయన అన్నారు.

వివిధ రాష్ట్రాలలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న శ్రీ వైద్యనాథన్ ఒరిస్సా, మైసూరు, మద్రాసు,ఆంధ్ర, పశ్చిమబెంగాల్, అస్సాంలలో పర్యటించి ఇక్కడకు వచ్చారు.

తానింతవరకు సందర్శించిన రాష్ట్రాలలో వర్షాలు బాగానే వున్నవని, మున్ముందుకూడా యిలా గేవుంటే మంచిపంట దక్కగలదని ఆయన అన్నారు. ఆయన త్వరలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా పర్యటిస్తారు.

బంగారం రేటు నిర్ణయం

హట్టి బంగారుగనుల ప్రకటన

బెంగుళూరు,జూలై 7:—1—7—1966 నుండి 3—9—66 మధ్యకాలంలో పారిశ్రామిక వినియోగార్థం బంగారం పదిగ్రాములకు 146 రూపాయలు, అమ్మకంవిధ్యరేటు [illegible] గా వస్త్రయించబడినదని హట్టి బంగారు గనులవారు నేడు ప్రకటించారు.

తెలుగు ఆయింట్‌మెంట్
బి-టెక్స్
తామర, దురద, కురుపులు, గజ్జి, మొటిమలు, పుండ్లు, చలితో చెయ్యి కాలు పగుళ్లకు, జంతువుల దేహముమీద గాయములకు వాడినచో అవి తప్పక నయమగును
స్టాకిస్టులు: మాంగీలాల్ హస్తిమల్, విజయవాడ



BSC Quality Shoes

ఉత్పత్తిచేయువారు:
బాటా షూ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ

చూపులందు మంచిది
నడచుటకు మంచిది
మన్నుటలో మంచిది

రక్తంలోని దోషాలే చర్మవ్యాధులకు మూలం



చర్మవ్యాధులనుంచి విముక్తికి మీకు సమగ్రమైన చికిత్స అవసరము.
● గ్రంథులను పరిశుద్ధిచేసి క్రిములను సంహరించాలి
● లోపల రక్తాన్ని శుభ్రపరచి, గ్రంథులను పునరుజ్జీవింపజేయాలి
ఈ లక్ష్యంతోనే గ్లాక్సో రిచ్‌లెస్ తయారుచేసిన మూడు ప్రక్రియలు ఇప్పుడు ప్రపంచ ఖ్యాతి నొందినవి.
రిచ్‌లెస్ బ్లడ్ ప్యూరిఫైయర్ : అనేక చర్మవ్యాధులు ఎగ్జిమా, దెబ్బలకాయలు, మొటిమలు, తామర, శోభి మొన్నగు వాటికి వ్యాధిని తొలగించే మందు. మీ రక్తాన్ని శుభ్రపరచి, ఆరోగ్య ప్రదం చేస్తుంది.
గ్లాస్ ఆయింట్‌మెంట్ : ఎగ్జిమా పిల్ల కాయలూ పుళ్ళపుడు, గాయాలు, పుండ్లు మొదలైన వాటికి శక్తిమంతమైన యాంటి సెప్టిక్.
రిచ్‌లెస్ లాక్సాటివ్ : మలబద్ధకం నివారించి. ఆహారం జీర్ణమగుదలను పెంచి, తద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

రిచ్‌లెస్
బ్లడ్ ప్యూరిఫైయర్

కెమిస్టులందరివద్ద, స్టోర్సులలోను లభ్యం కాగలదు. వివరాలు తెలిపే ఉచిత కరపత్రాన్ని అడిగి తీసికోండి. ఏజెంట్లు లేనిచోట్ల ఏజెంట్లు కావాలి.
ఈ క్రింది విలాసానికి వ్రాయండి:
ఇండియాలో సోల్ డిస్ట్రిబ్యూటర్లు
మహేశ్వరి జనరల్ స్టోర్స్
49/55, పెద్ద బజారు, కోయంబత్తూరు-1
EP-M6 2 TEL

లిప్టన్స్ పసుపుపచ్చ లేబిల్ టీ



చిక్కని మంచి టీ కోరువారికోసము ప్రత్యేకముగా తయారుచేయబడినది లిప్టన్స్ పసుపుపచ్చ లేబిల్ టీ విశేషమైన రుచి కమ్మదనము కలిగిన టీ పానీయమును యిది ఇస్తుంది.

LIPTON
లిప్టన్స్ అంటే మంచి టీ
LYC-36 TEL

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-2. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd No. H-4

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య

సంపుటి : 31 సంచిక : 186 విజయవాడ 10-7-1966 ఆదివారం 10 పేజీలు : 15 పైసలు



ఫోన్ నెం. 4134 అండ్ 5948

ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగాను, నమ్మకముగాను, తయారు చేయు సంస్థ.
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు
ఆలమూరుపోష్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలుకలవు.

జాయింట్ పట్టాల విభజనకు రు. 2 కోట్ల 85 లక్షలతో పథకం

రెవిన్యూబోర్డు పరిశీలిస్తున్నట్లు మంత్రి రామచంద్రారెడ్డి ప్రకటన; త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం

నాలు గేండ్లలో పని పూర్తి, అదనపు సిబ్బంది ఏర్పాటు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 9:—

రాష్ట్రంలో జాయింటు పటాలను విడగొట్టే నిమిత్తం ఒక పథకాన్ని రెవిన్యూబోర్డు పరిశీలిస్తున్నదని రెవిన్యూ మంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి నేడు రాష్ట్రశాసనసభలో తెలియజేశారు.

కమ్యూనిస్టుసభ్యులు శ్రీ ఎం. సర్వేశ్వరరావు, శ్రీ వి. సత్యనారాయణల ప్రశ్నలకు సమాధానంఇస్తూ రెవిన్యూమంత్రి యీ విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోగలదని అన్నారు.

ఈ పథకాన్ని అమలు పరచడానికి దాదాపు రు 2 కోట్ల 85 లక్షలు వ్యయం కాగలదని, ఆపని చేపట్టే నిమిత్తం ఈ సంవత్సరపు బడ్జెట్‌లోనే లాంచన ప్రాయంగా రు100లు గ్రాంటు మంజూరు చేయబడినదని ఆయన వివరించారు.

'ఆంధ్రప్రాంతం మొత్తానికి, తెలంగాణాలోమెదక్ జిల్లాకు ఈ సందర్భంలోసమగ్రమైన పథకం రూపొందించవలసినదిగా నేను రెవిన్యూబోర్డుకుసూచించాను. పనియావత్తూ ఒక దానితోపాటు ఒకటి నిర్వహించడానికి వీలుంటుందని ఈ సూచనచేశాను. బోర్డు ఇంతకుముందు రెండు జిల్లాలకు మాత్రమే జాయింటు పట్టాలు విడగొట్టడానికి ప్రతిపాదనలు పంపింది" అన్నారు శ్రీ రామచంద్రారెడ్డి.

జాయింటు పట్టాలను సవరించే కార్యక్రమం పూర్తికావడానికి కనీసంనాలుగుసంవత్సరాలు పడుతుందని, ఇందుకు గాను అదనంగా రెవిన్యూ, సర్వే సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు.

కోర్టులో అఫిడవిట్లపై స్టాంపు డ్యూటీ

కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లపై స్టాంపుడ్యూటీని తొలగించాలని న్యాయవాదుల సంఘం తదితరులు చేసిన సూచనలను గురించి కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదనిమరొక ప్రశ్నకు సమాధానంగా రెవిన్యూమంత్రి తెలియజేశారు.

ఆంధ్ర, తెలంగాణాలలో పనిచేసేతహశీల్దార్ల సర్వీసులను సమైక్య పరిచే విషయాన్ని వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొనిపున: పరిశీలించవలసినదిగాచీఫ్ సెక్రటరిని కోరినట్లు శ్రీ కె.రాజమల్లుకు [కాంగ్రెస్] సమాధానం ఇస్తూ మంత్రి చెప్పారు. ఏమైనా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ముందు అనేక విషయాలను పరిశీలించవలసి ఉంటుందని ఆయన అన్నారు.

అమెరికా సేనలపై దెబ్బకు దెబ్బ

హాంగ్‌కాంగ్, జూలై 9:— హనోయ్, హైఫాంగ్‌లపై అమెరికా బాంబులు వేసినందుకు ప్రతీకారంగా దక్షిణ వియత్నాంలో అమెరికా సేనలపై నేడు మూడు అఖండవిజయాలను సాధించినట్లు వియత్‌కాంగ్ సేనలు నేడు ప్రకటించాయి.

విమోచన సైనికదళాల వార్తాసంస్థను ఉదహరిస్తూ న్యూ చైనావార్తా సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ జూలై 2వ తేదీన జరిగిన సంఘర్షణలో అమెరికాకు చెందిన ఒక సైనికదళం మొత్తాన్నితుడిచిపెట్టడం జరిగిందని ప్రకటించింది.

అంతేగాక అనేక టాంకులు, సాయుధ వాహనాలను కూడా ధ్వంసంచేశారని, అమెరికా మొదటి పదాతి దళానికి చెందిన డివిజన్‌కు కాప్‌టన్ వంతెన ఎద్దెందుకూ పనికిరాకుండా చేసినట్లు కూడా ఈ వార్తల వల్ల తెలుస్తున్నది.

పది అమెరికన్ విమానాల కూల్చివేత

హాంగ్‌కాంగ్, జూలై 9:— ఉత్తర వియత్నాంపై పది అమెరికా విమానాలనుమొన్న కూల్చివేసినట్లు హనోయ్ రేడియో గతరాత్రి ప్రకటించింది.

అయిదుగురు వియత్నాం సేనానులకు శిక్షలు

సైగాన్, జూలై 9:— బౌద్ధుల ఆందోళన సందర్భంలో అక్రమచర్యలకు పాల్పడినందుకు అయిదుగురు దక్షిణ వియత్నామ్ సేనానులకు 60 రోజుల శిక్షతోపాటు సైన్యంలో వారి అధికారాలను తొలగించడం జరిగింది.

వీరి విచారణ నిమిత్తం ప్రత్యేక సైనిక న్యాయస్థానాన్ని ఏర్పాటుచేశారు.

మనిషి గొంతులో స్వరాల పరిశోధన

లండన్, జూలై 9:— మనిషి లాంటి మరబొమ్మలచేత చక్కగా మాట్లాడించడంకోసం కేవ్ విశ్వవిద్యాలయంలో వార్తాప్రసారశాఖవారు పరిశోధనలు జరుపుతున్నారు.

ఈ శాఖాధిపతి ప్రొఫెసర్ ఫ్రోసావ్స్ వారికి ఇలా అన్నారు—మనుష్యులు మాట్లాడేటప్పుడు నిర్వచే శబ్దంలో అనేక శబ్దాలు మిళితమై ఉంటాయి. ఆ శబ్దాలన్నింటిని గుర్తించగలిగితే అచ్చంగా మనిషిలాగా మనం మరబొమ్మలతో కూడా మాట్లాడించవచ్చు — అని.

ఈ పరిశోధనకోసం 48,000 పౌనులు గ్రాంటు ఇవ్వబడింది. వీరు "మాటలు చెప్పే" [illegible] అని ప్రకటించారు.

శనివారంనాడు కేంద్ర వార్తా సమాచార శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జగన్నాథరావు విజయవాడలో ఆటోమేటిక్ ఎక్స్చేంజి ప్రారంభోత్సవం జరిపినప్పటి చిత్రం. చిత్రంలో ఎడమవైపు నుంచి పోస్టుమాష్టర్ జనరల్ శాఖ డైరెక్టర్ శ్రీ ఎస్. కె. దండాయుధపిళ్ళ, పోస్టుమాష్టర్ జనరల్ శ్రీ ఎ. స్వామినాథన్, తంతి తపాలా బోర్డు సభ్యుడు శ్రీ సి. పి. వాసుదేవన్, ఆంధ్ర పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ శ్రీ ఎస్. కె. ఆనంద్, ప్రాంతీయ టెలి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీ టి. కె. వాసుదేవన్ కూడా ఉన్నారు.

వియత్నామ్‌పై ఇందిరాగాంధీ ప్రతిపాదనలకు నాసర్ మద్దతు

కయిరో సంప్రతింపులు పరిసమాప్తం; నేడే యుగోస్లావియాకు ప్రధాని పయనం

కయిరో జూలై 9:—

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, ప్రెసిడెంట్ నాసర్‌ల మధ్య రెండురోజులుగా కొనసాగుతున్న చర్చలు నేటితో పూర్తిగాముగిశాయి.- వియత్నాం సమస్యపై సంప్రతింపులకు తగిన అనుకూలవాతావరణం కల్పించడానికి తనప్రతిపాదనలు తోడ్పడగలవని శ్రీమతి ఇందిరాగాంధి వివరించినట్టు తెలుస్తున్నది.

వియత్నామ్ యుద్ధ పరిసమాప్తికై జెనివా సభను ఏర్పాటు చేయాలన్న శ్రీమతి ఇందిరాగాంధి ప్రతిపాదనను ప్రెసిడెంట్ నాసర్ పూర్తిగా బలపరిచారని అధికార వర్గాలద్వారా తెలియవచ్చింది.

మంగళవారంనాడు బియోసిదీనుండి మాస్కోకువెళ్ళి అక్కడ సోవియెట్ నాయకులతో సంప్రతింపులు కొనసాగిస్తారు.

తటస్థరాజ్యాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అంతర్జాతీయ పరిస్థితిగురించి శ్రీమతి ఇందిరాగాంధి నిర్మొగమాటంగా వివరించడంతోపాటు రాజకీయ వ్యవహారాలలో ఆమెకుగల దక్షత, అవగాహన ప్రెసిడెంట్ నాసర్‌ను ముగ్ధుని కావించిందని తెలుస్తున్నది.

వియత్నామ్ సమస్యపట్ల మాత్రం నాసర్ అంత ఆసక్తిని ప్రదర్శించలేదు. ఈవిడాది ప్రారంభంలో వియత్నామ్ సమస్యపై తన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంవల్ల నాసర్ ఈవ్యవహారంలో అంత ఆసక్తిని ప్రదర్శించలేదు.

శాంతి ప్రతిపాదనలపట్ల ఉత్తర వియత్నామ్ ఆసక్తిని చూపకపోవడమే దీనికికారణం. సంప్రతింపులకు హనోయ్ అంగీకరించినప్పుడే శాంతి ప్రతిపాదనలవల్ల ప్రయోజనంవుంటుంది.

సంప్రతింపులకు తగిన వాతావరణాన్ని తన ప్రతిపాదనలు కల్పించగలవని శ్రీమతి ఇందిరాగాంధి ప్రెసిడెంట్ నాసర్‌కు వివరించారని తెలుస్తున్నది.

అధికార సంభాషణలు పూర్తి అయినతరువాత అరబ్ రిపబ్లిక్ భారతదేశాలమధ్య పరస్పర సహకారానికి కొన్ని ప్రతిపాదనలను రెండు దేశాల నాయకులు పరిశీలించినట్లు తెలుస్తున్నది. కయిరో సంభాషణలవల్ల ఇండియా అరబ్ రిపబ్లిక్ సంబంధాలు అభివృద్ధి కాగలవని పరిశీలకులు భావిస్తున్నారు.

నేటి ఉదయం 11 గంటలకు తుదిసారి సమావేశం జరిగింది. కయిరోకు ఇందిరాగాంధి వచ్చినతరువాత చర్చలు జరగడం ఇది మూడవసారి.

రెండు రోజులలోనూ జరిగిన చర్చలలో

[మిగతా 2 వ పేజీలో

ప్రణాళికకు బ్రిటన్ సహాయం

ఐరోపా పర్యటనానంతరం ఆర్థికమంత్రి ప్రకటన

కలకత్తా, జూలై 9:—చతుర్థ ప్రణాళిక మొదటి సంవత్సరానికి గత సంవత్సరం లభించినంత బ్రిటిష్ సహాయం లభించగలదనిభారత ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురి నేడుతెలియజేశారు.

అయితే ఈ విషయం ఇండియా ఆశిస్తున్నట్లు వచ్చినట్లు వినియోగించుకోవచ్చునా అనే విషయంపై ఋణానికి సంబంధించిన షరతులను ఆయన వెల్లడించలేదు

శ్రీ చౌధురి బ్రిటన్, పశ్చిమజర్మనీ, ఫ్రాన్సులలో పర్యటన ముగించుకొని నేడుస్వదేశానికి తిరిగి వచ్చారు.

పశ్చిమజర్మనీ సహాయంకూడా గత సంవత్సరం లభించినంత వుండగలదనీ, అయితే అది ఏరూపంలో వుండగలదో ఇంకానిర్ణయించబడలేదనీ ఆయనఅన్నారు.

తన ఐంకిపా పర్యటన విజయవంతమైనదనిపేర్కొంటూ, ఐరోపా దేశాలు ఇండియా పరిస్థితిని అవగాహన చేసుకొని అవి తోడ్పడాలనే వాంచిస్తున్నవనీ అయితే భారీయెత్తున ధనాన్ని వాగ్దానం చేయలేదనీ ఆర్థిక మంత్రి అన్నారు.

భుట్టో పురాణంలో ఉత్తరకాండ

న్యూఢిల్లీ, జూలై 9:—పశ్చిమ పాకిస్తాన్‌లో ఉన్న భుట్టో ప్రియులు కొంతమంది తమ నాయకుణ్ణి సమర్థిస్తూ పూరేగింపులు జరిపి, ఆయూబ్ చిత్రాన్ని చించివేశారట. ఈ విషయం ప్రకటిస్తే ఆయూబ్‌కు మరింత బాధ ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆధీనంలోఉన్న పత్రిక లేవీ ఈ వార్త ప్రచురించలేదు.

సివిల్ సర్వీసులోఉన్నవారందర్నీ అయూబ్ తన పక్షానికి త్రిప్పుకోకలిగాడని పరిశీలకులు భావిస్తున్నారు. సైనికదళాలన్నీ అయూబ్ పక్షాన్నే వున్నాయి గాని, కొందరు యువకులు మాత్రం భుట్టోపైపు మొగ్గుతున్నారు. ప్రస్తుతం సైన్యాధిపతులు వారిని త్రొక్కిపెట్టి వుంచారు.

కొత్త ఆర్. టి. సి. సర్వీస్

హైదరాబాద్, జూలై 9:— ఆర్. టి. సి. సంస్థ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రేసి డెన్సీవరకు ఒక కొత్త సర్వీసును రేపటినుండి ప్రారంభిస్తుంది. ఈసర్వీసు నెంబరు 7 డి. ఇది రాష్ట్రపతిరోడ్, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా నడుస్తుంది. 36 నిమిషాల కొకసారి ఈ బస్సు వస్తుంది.

ఢిల్లీకి శ్రీ శచీన్ రాక

బొంబాయి, జూన్ 9:— యూరపులో 17 రోజుల పర్యటన ముగించుకొని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్రచౌధురి రోమ్ నుంచి విమానంలో నేటి ఉదయం యిక్కడకి తిరిగివచ్చారు.

'మా సమైక్యత అభేద్యమైనది'

శ్రీ సంజీవయ్య ఉద్ఘాటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్ జూలై 9:—

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీని పటిష్టంచేసేందుకై రూపు దాల్చిన సంజీవరెడ్డి—సంజీవయ్య కలయిక అభేద్యమైనది—అప్రతిహతమైనదని శ్రీ సంజీవయ్య నేటిరాత్రి ఉద్ఘాటించారు.

"ఎవరైనా శంకా సంకుచితాంతరంగులు సంజీవరెడ్డి—సంజీవయ్యల సమైక్యత కేవలం తాత్కాలికమైనదేనని, స్వల్పకాలంమాత్రమే మనగలదని భావిస్తుంటే—అది అట్లాకాదని కారాదని కాబోదని నేను స్పష్టంచేస్తున్నాను" అని హర్షధ్వానాలమధ్య శ్రీ సంజీవయ్య ప్రకటించారు.

కేంద్ర మంత్రులు శ్రీయుతులు సంజీవరెడ్డి, సంజీవయ్య, రఘురామయ్యగార్ల గౌరవార్థం మంత్రి శ్రీమతి సదాలక్ష్మి తమ నివాసగృహంలో ఏర్పాటుచేసిన విందుసందర్భంగా వారు ప్రసంగించారు

శ్రీ సంజీవయ్య ఇంకా ఇలా అన్నారు "శ్రీ సంజీవరెడ్డి నేనూ కలవడం ఒక అసాధ్యమైన సంఘటనగా కొందరుభావిస్తున్నారు నాకేమీ అలాలేదు కాంగ్రెస్ చరిత్రచూస్తే సిద్ధాంతాలలో, మరికొన్ని అంశాలపై కాంగ్రెస్ నాయకులలో అభిప్రాయభేదాలు వచ్చినట్లు స్పష్టం అవుతుంది. ఇదీ అటువంటిదే. మేధావులలో కూడా అభిప్రాయభేదాలు, విభిన్న వాదనలు మామూలేకదా. కానిపక్షంలో ఇదేదో హఠాత్‌సంభవంగా భావించవచ్చు. అసలు ప్రజాస్వామ్యంలో విభేదాలు, చర్చలు అవసరం"

సంజీవయ్య — సంజీవరెడ్డి కలయికపై ఊహాగానాలను ప్రస్తావించి "మాకలయిక ఏ వ్యక్తిపైనా కత్తి కట్టాలన్నా వుద్దేశ్యంతో జరిగిందికాదు. ఏవ్యక్తినీ పదవినుండి తొలగింపడానికి ఏర్పడింది కాదు. కాంగ్రెస్‌ను సుస్థిరం చేయడానికిమాత్రమే ఏర్పడింది" అని శ్రీ సంజీవయ్య హర్షధ్వానాలమధ్య ప్రకటించారు

"నేనూ శ్రీ సంజీవరెడ్డి ఒకనాడు రాష్ట్ర మంత్రులం, ముఖ్యమంత్రులం, కాంగ్రెస్ అధ్యక్షులం—ఈనాడు కేంద్ర మంత్రులం.

(మిగతా 3వ పేజీలో)

వృద్ధాప్యపు పింఛన్లకు రు. 3 కోట్లు అవసరం

శాసనసభలో చర్చకు సమాధానమిస్తూ మంత్రి శ్రీ సదాలక్ష్మి ప్రకటన

హైదరాబాద్, జూలై 9:—

వృద్ధాప్యపు పెన్షన్‌లకు ప్రత్యామ్నాయంగా వృద్ధులకు శరణాలయాలు ఏర్పాటుచేయడం బాగుంటుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి శ్రీమతి సదాలక్ష్మి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇంతవరకు దరఖాస్తులు పెట్టుకున్నవారికి పెన్షన్‌లు ఇవ్వడానికి మూడుకోట్లరూపాయలకుపైగా అవసరం కాగలదని ఆమె అన్నారు.

నేడు శాసనసభలో వృద్ధాప్య పెన్షన్‌లపై అరగంట చర్చ జరిగినసందర్భంలో సభ్యులు జాప్యంపట్లను, దానిపర్యవసానంగా అనుసరిస్తున్న పద్ధతులపట్లను అసంతృప్తి వెల్లడించారు.

పెన్షన్‌లు సకాలానికి అందినట్లు తెలియజేసినవారు ఎక్కువమందిలేరని, గత అసెంబ్లీ సమావేశానంతరం పెన్షన్‌లు ఎవరికీ అందవేలేదని శ్రీ వావిలాలగోపాలకృష్ణయ్య అన్నారు

ఈ పెన్షన్‌లు ప్రతి నెలా ఇవ్వబడటంలేదని, ప్రభుత్వ ఖజానానుంచి వేలాదిమందికి మనియార్డర్లద్వారా పంపేబదులు, తాలూకా ఖజానాలనుంచి ఈపెన్షన్‌లు బట్వాడా చేయించడం మంచిదని శ్రీ పి. వి. రమణ అన్నారు.

డాక్టర్ డి. సీతారామయ్య [క] పెన్షన్‌ల బట్వాడాకుసులభపద్ధతి అనుసరించాలనిఅన్నారు. వృద్ధులు తమకేసులను సిఫారసు చేయించుకునేందుకు వలికబడిగలవారివద్దకు తిరుగుతూండేట్లు చేయడంతగదనీయమన్నారు.

శ్రీ జె. హెచ్. నాగభూషణరావుకు పెన్షన్‌లు ఇవ్వడానికి బడ్జెటులోకేటాయించిన మొత్తం ఆదాయమంతా కూడా సరిపోదన్నారు. కొందరు స్థానిక నాయకులు తమపలుకుబడిని పెంచుకునేందుకుగాను, వారికేసులుబలపరుస్తామని

[మిగతా 3 వ పేజీలో]

యు.పి. లో వామపక్ష నాయకుల అరెస్టు

లక్నో, జూలై 9:— ఉత్తర ప్రదేశ్‌లో జూలై 12వ తేదీన తలపెట్టిన బంద్ సందర్భంగా ముందుజాగ్రత్తకై నిన్న 200 మంది పైగా వామపక్షనాయకులను అరెస్టుచేశారు.

వామపక్ష నాయకులు శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా వుండేందుకు ఈ అరెస్టు చేయబడినట్లు లక్నో సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.

నేపాల్‌లో చైనీయుల పాలరాతి పరిశోధనలు

ఖాట్మండు, జూలై 9 .— సున్నపురాయి, పాలరాయి, అభ్రకం మొదలైనవి ఎంతవరకు లభిస్తాయో గమనించడంకోసం చైనా నిపుణుల బృందం నేపాల్‌లో పరిశోధనలు జరుపుతున్నది. సర్వే పూర్తి అయిన తర్వాత వీరు నేపాల్ ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేస్తారు.

మాచ్‌ఖండ్ కేంద్రం మూతపడే ప్రమాదం

విద్యుత్ పరిస్థితి అత్యంత క్లిష్టం : ముఖ్యమంత్రి ఆందోళన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాదు, జూలై 9:—

రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి సరఫరాపరిస్థితి నానాటికి అధ్వాన్నం అవుతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు.

శాసనమండలిలో శ్రీ కూర్మాచార్యుల కాల్ అటెన్షన్ నోటీసుపై ప్రకటనచేస్తూ, వర్షాలు రానిపక్షంలో ప్రజలు ఎలాంటిచిక్కులు ఎదుర్కోవలసి వస్తుందో తాను గ్రహించావని పేర్కొన్నారు

శ్రీ కూర్మాచార్యులు అంతకుముందు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి సరఫరా చాలతక్కువని విమర్శించారు. రాత్రుళ్ళు పూర్తిగా విద్యుచ్ఛక్తి అందడంలేదని, మరొకవైపు విద్యుచ్ఛక్తిబోర్డు వాడకందార్లనుండి కనీసరుసుంక్రింద రెండుసార్లు రూపాయలు వసూలు చేస్తున్నదని విమర్శించారు.

ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, విద్యుచ్ఛక్తి సరఫరాపరిస్థితి మరింత అధ్వాన్నం కావచ్చునన్న భయాందోళన వెలిబుచ్చారు. మాచ్‌ఖండ్ ప్రాంతంలో వర్షంలేనందున చివరకు మాచ్‌ఖండ్ విద్యుత్‌కేంద్రాన్ని మూసివేయవలసి వస్తున్నదని ఆందోళన వెలిబుచ్చారు.

తుంగభద్ర ప్రాంతంలో కూడా నీరు లేనందున విద్యుచ్ఛక్తి ఉత్పత్తి తక్కువగా వున్నదని ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలో వినియోగించేందుకై మద్రాసు, మైసూరు రాష్ట్రాలనుండి విద్యుచ్ఛక్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

భూసేకరణచట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌క్రింద మునిగిపోయే భూములకు రైతులకు నష్టపరిహారంఇస్తున్నాం ఇలాగే గ్రామాలలో ఇళ్లకుకూడా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. నష్టపరిహారంపై న్యాయాన్యాయాలను విచారించేది న్యాయస్థానంగాని ప్రభుత్వంకాదు, అని ముఖ్యమంత్రి వివరించారు.

శ్రీఎన్.రామచంద్రయ్యమరిఇరువురు ప్రతిపాదించిన కాల్ అటెన్షన్ తీర్మానంపై ఆయన ప్రకటన చేశారు. ప్రాజెక్టుక్రింద మునిగిపోయే భూములకిస్తున్న నష్టపరిహారం మార్కెట్‌రేటు కూడా చాలాతక్కువ వుంటున్నదని వారు తీర్మానంలో పేర్కొన్నారు.

"ప్రాజెక్టుక్రింద మునిగిపోయే ఇళ్లవారికి పునరావాస సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నది. పొలాలుపూర్తిగా మునిగిపోయేవరకు సేద్యంచేసుకోవడానికి రైతులకు అనుమతి ఇవ్వడం జరిగింది—అని ముఖ్యమంత్రి వివరించారు.

పొగత్రాగిన శునకాలు

చికాగో, జూలై 4 :— శునకాలకు ఎక్కువగా సిగరెట్లు త్రాగడం అలవాటు చేసి, వాటివల్ల కలిగే దుష్ఫలితాలను పరిశీలించదలిచారు డాక్టర్లు. అలా పొగ పీల్చిన శునకాలు హృదయకోశం, ఊపిరితిత్తులు చెడి సంవత్సరంలోపల స్వర్గానికి చేరాయని వైద్యనిపుణులు చెపుతున్నారు.

శాసనసభలో క్షణంపాటు అంధకారం!

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— దేవాదాయాల బిల్లుపై శాసనసభలో నేటి ఉదయం శ్రీ ఎస్. ఆర్. దాట్ల [అతివాద కమ్యూనిస్టు] ప్రసంగిస్తున్నసమయంలో ఒక నిమిషంపాటు విద్యుచ్ఛక్తి విఫలమై హఠాత్తుగా చీకటి ఆవరించింది.

అధ్యక్షస్థానంలోవున్న డెప్యూటి స్పీకర్ శ్రీ వి. నాయక్ దీనిపై వ్యాఖ్యానిస్తూ "సభ్యుడు చెపుతున్న విషయాలు భగవంతునికి నచ్చలేదు" అని చలోక్తిగా అన్నారు.

శ్రీ పంకా సత్యనారాయణ [మితవాద కమ్యూనిస్టు] "అది కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీపాలు ఆరిపోయాయి."

చిత్రజగత్తు

'ఈ క్యూలో ఏమిస్తున్నారు? బియ్యమా? గోధుమలా? పిలా? పంచదారా? కిరసనాయిలా? సుంచినీళ్లా??'

'ఏమో...ఎవరికీ తెలీదుట? ఏది యిచ్చినా కావలసిందేగా!'



శ్రీ సూర్యదేవర బసవయ్య

ఇటీవలె అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, ఈయన ప్రస్తుతం పెన్సిల్‌వేనియా యూనివర్శిటీలో డాక్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు. ఈయన డ్రెక్సెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫాకల్టీ మెంబరు కూడ.

ఫిలడెల్ఫియాలో శ్రీ బసవయ్య, ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంటు. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా ముస్తాబాదు. ఇచట రెండు నెలలపాటు ఉండి తరువాత వీరు తిరిగి అమెరికాకు ప్రయాణమై వెళ్ళుతారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
ఆపరేషను సర్కిలు

వేలం నోటీసు

స్టేటు ఎలెక్ట్రిసిటీ బోర్డువారి ఎ డి ఇ 2730 [జిప్‌ఫోర్డ్‌వేన్] శ్రీకాకుళం ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఆవరణలో 27.7.66 తేదీని బహిరంగముగా వేలము వేయబడును. సదరు నోటీసులు తగు పత్రములు డిప్యూటీ చీఫ్ అక్కౌంటెంట్ డివిజనల్ ఆఫీసు పేరున రు. 1.02 శ్రీకాకుళం స్టేటు బ్యాంకు డిమాండు డ్రాఫ్ట్‌ద్వారా చెల్లించి పొంద వచ్చును.

పై నుదహరించిన వేలం, ఆఫీసు పని చేయు కాలములో అసిస్టెంటు ఇంజనీరు [ఆపరేషన్] శ్రీకాకుళం అనుమతిపైన వాడు ను.

(సం) సి. హెచ్. కోటయ్య,
డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు,
శ్రీకాకుళం.

ఫోన్ · 42565

ఒక అద్వితీయమైన ఆశ్రమం: అపూర్వమైన అవకాశం!!

మాడరన్ బిల్డర్స్

సగర్వంగా ప్రకటించు

"ది సీవ్యూ" ను

సత్వరంగా సమర్పిస్తున్నారు.
ఒక అనుపమానమైన, నూతనమైన సర్వవర్ణ శోభాసితమైన ఉత్తమ తరగతి పట్టణవాసులకు ఒక దిగంత సుందర సముద్ర దృశ్యం

విస్తృతమైన లేఔట్

విశాలమైన సిమెంటు కట్టడపు జాగాలు 50 అడుగుల మెయిన్‌రోడ్డు మీద.

6 గ్రౌండ్లు, 3 గ్రౌండ్ల ప్లాట్లు మాత్రమే ఉన్నవి

రేట్లు: గ్రౌండు 1 కి రు. 300/- రు. 350/-

పట్టణమే దీక్షిస్తేషను

స్థలం సముద్ర మట్టమునుంచి ఉన్నతమైన ఎత్తున మిక్కిలి మేలైన ప్రదేశంలో ఉంది. సముద్ర దృశ్యం, ఆరోగ్యకరమైన వాతావరణం, మిక్కిలి ఆహ్లాదకరమైన పచ్చని తోటలు, తియ్యటి మంచినీరు — జాగా పట్ల లభిస్తున్నవి.

గొప్ప దక్షిణ కోస్తా 100 అ. వెడల్పు ట్రంకురోడ్డును తాకియున్నది.

ప్రసిద్ధమైన యాత్రాకేంద్రం "కోవలం" కు
కాల సమీపంలో ఉంది.
ఉత్తమమైన ఆరోగ్య కేంద్రం
సుందరమైన స్థలం
మధ్యలోడ్డు 50 అడుగుల వెడల్పుగలది
పిల్లలు ఆనందంగా గడపటానికి
ఆరోగ్యం పొందటానికి
ప్రశాంతమైన, స్వతంత్రమైన చోటు

వివరాలకు

ది మాడరన్ బిల్డర్స్

నం. ., . . తాబాది వీధి,
టి. నగర్ మద్రాసు 17.
(గీతాకేఫ్ ప్రక్క, పాండిబజార్)

పనివేళలు:
ఉ. 9—00 నుంచి రా. 7—00 వరకు
ఆదివారం: పనిదినం.
సోమవారం: సెలవుదినం.

సంగ్రహ ప్రకటన

ఏజంట్లు కావలెను

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్టర్ అయి మాచే తయారుచేయబడిన సాంబార్‌పొడి, రసంపొడి, గరమమసాల, ఆవకాయ, మాగాయ, వడియములు, అప్పడములు మొదలగు కాండిమెంట్స్ పదార్థములు అమ్ముటకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను.

వివరములకు: రత్నా ప్రొడక్ట్స్,
సీతంపేట, రాజమండ్రి—1.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ సప్తమి
1966 జులై 10, ఆదివారం
బహుళ సప్తమి ప. 10—32 వరకు
ఉ. భా. ఉ 8—17 వరకు
వర్జ్యం: రా. 9—32 ను 11—17 వరకు

దివ్యపరివర్తనం

పరమాత్ముని ప్రేమించేందుకు, అందుకు అవసరమైన పరిపూర్ణ దివ్యప్రేమను. కాని, దాని అభివ్యక్తికి మానవ స్వభావము తోలుత ఉపకరించడం కనుక, ప్రారంభ దశలో అది మానవప్రేమ, భక్తిరూపాలను ధరించక తప్పదు. నీ చేతన గాంభీర్యౌన్నత్యాలను సంతరించుకొనునప్పుడుగాని నిత్య ప్రేమ విర్భవించదు. మానవ ప్రేమకు దివ్యపరివర్తనం కలిగించుకోవాలను.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 10, ఆదివారం

సుకర్నో దురవస్థ

చింత చచ్చినా పులుపుచావలేదన్న చందంగా ఉన్నది ఇండోనీషియా ప్రెసిడెంటు సుకర్నో పరిస్థితి. అవకాశం చిక్కితే తిరిగి తన యిష్టారాజ్యంగా ఇండొనీషియాలో చక్రం త్రిప్పాలనే అతని ఆశయం. దేశంలో రేపే ఎన్నికలు పెట్టండి, ప్రజల అభిప్రాయమేమిటో వెల్లడి అవుతుంది—అని అతడు సవాలు చేస్తున్నాడు. ఎన్నికలు జరిగే పక్షంలో ఇండొనీషియా ప్రజలు తన పక్షాన్నే నిలబడగలరని అతని నిశ్చయం.

అతడిలా తలపోయడానికి కారణం లేకపోలేదు. పూర్వం అనేక క్లిష్ట పరిస్థితులలో అతడు ప్రజల నుద్రేకింపజేసి వారి అభిమానం చూరగొనగోరి ఉపన్యాసాలు చెయ్యగా అతని అంచనాలు ఫలించిన సందర్భాలున్నాయి. ప్రజలను సమ్మోహింపచేసే శక్తియేదో తనలో ఉన్నదని అతడు గుర్తించి వున్నాడు. ఇప్పటికి అది చెక్కు చెదరకుండా వున్నదనీ, అవకాశం చిక్కితే తన ప్రభావం ప్రదర్శించగలదనీ అతని విశ్వాసం.

కాని, ఇది ఎంతవరకు యథార్థమో పరీక్షించుకోడానికి అతనికి ఆ అవకాశం చిక్కే సూచనలు మాత్రం కనిపించవు. ఏలనంటే, అతడిప్పుడు ఒకవిధమైన ఖైదీ! తన ఇచ్చవచ్చినచోటికి పోయి ఇచ్చవచ్చినట్లుగా వ్యవహరించడానికి అతని కిప్పుడు లేదు. బయటికి వెడితే అతని ప్రాణానికి ముప్పు వాటిల్లగలదన్న నెపంతో అతని స్వేచ్ఛను అరికట్టివేశారు. స్వేచ్ఛ కల్పిస్తే, నిజంగానే ఎట్టి ప్రమాద తెచ్చిపెట్టుతాడోనని నేటి ఇండొనీషియా పరిపాలకులకు భయమే.

ప్రెసిడెంటు సుకర్నో గత ఆరు సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన విధానాలన్నీ యిప్పుడు తారుమారు చేసివేయ బడుతున్నవి. పూర్వపు ఇండొనీషియన్ పార్లమెంటును రద్దుచేసిఅతడు స్వయంగా సృష్టించిన ప్రజాసలహా సంస్థయే ఇప్పుడతని అధికారాలన్నీ ఊడబెరికి అతనిని నామమాత్రునిగా అధ్యక్షస్థానాన కూర్చోబెట్టినది. ప్రభుత్వాధికారా లన్నీ జనరల్ సుహార్తోకు అప్పగించబడ్డాయి. నూతన మంత్రివర్గాన్ని ఎన్నుకోబోతున్నది సుహార్తోయే. సుకర్నోకు శాశ్వతాధ్యక్ష పదవి రద్దుచేసి, రెండేళ్ల తరువాత జరగబోయే జనరల్ ఎన్నికల వరకే దానిని పరిమితం చేశారు. అతనిని వెక్కిరించడానికా అన్నట్లు, విప్లవ మహానాయకుడన్న బిరుదును మాత్రం అట్టేపెట్టారు.

అన్నిటినీ మించి, ఇండొనీషియాలో కమ్యూనిస్టు పార్టీ నిషేధించబడింది. ఇది ప్రెసిడెంటు సుకర్నోకు ఎంతమాత్రం సమ్మతమైన విషయం కాదు. కాని, అతని మాట ఇప్పుడు చెవిన వినిపించుకొనే వారేరీ! అధికారం బలాత్కారంగా హస్తగతం చేసుకోడానికి లోగడ జరిగిన కమ్యూనిస్టు కుట్ర వెల్లడై విఫలమైనప్పటి నుంచీ, దేశంలో కమ్యూనిస్టుల పట్ల ఆగ్రహావేశ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కమ్యూనిస్టులను తుడిచిపెట్టి వెయ్యడంలో అతి దారుణమైన చర్యలు ఇండొనీషియాఅంతటా గైకొన బడినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. కమ్యూనిస్టు కుట్ర విజయవంతమైవుంటే, ఈ దారుణ హింసాకాండ ఇంకొక రూపంలో జరిగి వుండేదని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు.

ఇండొనీషియా ఎట్టి భయంకర సంకటావస్థలో చిక్కుకొని వున్నదో ఈ పరిణామాలు విశదం చేస్తున్నాయి. ఆర్థిక రంగంలో తాండవించే అరాచకం కూడ దీనికి తోడైనప్పుడు, ఆ బీభత్సమిక వర్ణనాతీతమే. ప్రెసిడెంటు సుకర్నో ఇంతకాలం చైనాతో పొత్తుకూడి అనుసరిస్తూ వచ్చిన విధానాలే ఈ విపత్తులకన్నిటికీ మూలమని నేటి ఇండొనీషియా నూతన నాయకుల నిశ్చయం. అందుచే, అతని 'మలేషియా అణచివేత' విధానానికి స్వస్తిచెప్పి, పశ్చిమరాజ్యాల యెడల విరోధాన్ని విడనాడి, విదేశాల సహకారంతో దేశ ఆర్థిక దుస్థితిని చక్కబెట్టుకోవాలని వారు ఆశిస్తున్నారు.

తాను నిర్మించిన సౌధ మిలా కుప్పగూలి పోవడం సుకర్నోకు కష్టంగానే ఉన్నది. కాని, తన తప్పులు తాను తెలుసుకునే వివేకోదయం అతనిలో కలిగినట్లు కనిపించదు. ఇంకా ప్రజ్ఞకు ప్రాకులాడే ధోరణిలోనే ఉన్నాడు. అతనిని స్వేచ్ఛగా వదలిపెట్టితే ఏమి చిక్కులు తెచ్చిపెట్టుతాడో అని భయమే నూతన పాలకవర్గానికి. అందుచేతనే నామమాత్రపు అధ్యక్ష పదవితో కట్టివేసి వుంచారు. ఎంతటివాని కైనా కాలం ఒక్క రీతిగా నడవదు.

ఈసారి ఎ. ఐ. సి. సి. సమావేశం ఢిల్లీలో జరిగేసూచన

బొంబాయి, జూలై 9:— ఇంతకుముందు అనుకున్నట్లుగా ఈసారి ఎ. ఐ. సి. సి. సమావేశం ఔరంగాబాద్‌లో జరపడం సాధ్యం కాక పోవచ్చునని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్, నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

సమావేశాన్ని సెప్టెంబరులో జరపాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం కోరడమే దీనికి కారణమని ఆయన అన్నారు. మొదట అక్టోబరు చివరవారంలో ఈ సమావేశం జరపవలెనను కున్నారని, అప్పుడైతే స్కూళ్లు, కాలేజీలు మూసి ఉంటాయి కనుక వసతిగా ఉండేదని ఆయన అన్నారు. అయితే తరవాత సెప్టెంబరులోనే జరపవలెనని నిశ్చయించుకోడం వల్ల ఔరంగాబాదులో వసతి దొరకదుకనుక సాధ్యం కాదని ఆయన తెలియజేశారు.

ఈ దృష్ట్యా ఈసారి ఎ. ఐ. సి. సి. సమావేశం బహుశః ఢిల్లీలోనే జరగవచ్చు.

ఇందిర దర్శనమో! నైలునది పాలో!!

కెయిరో, జూలై 9:— ఇక్కడవున్న ఒక పడివయస్సు కార్మికుడు తన మూడు సంవత్సరాల కుమారుడికి నెహ్రూ అనీ, ఏడాది పిల్లకు ఇందిర అని నామకరణం చేశాడు. ప్రధాని ఇందిర కెయిరో వచ్చినప్పుడు ఆమెను చూడటానికి ఏర్పాటు చెయ్యకపోతే నైలునదిలో పురుకుతానని పట్టు పట్టాడతడు.

ఇక్కడకు ఇరవైమైళ్ళ దూరంలోవున్న ఒక గ్రామవాసి అతడు. పేరు ఫతేఖమీస్ సిస్. ఇతడు ఇండియా రాయబారకార్యాలయోద్యోగి గుమ్మంముందు ఆరుగంటలు కూర్చున్నాడు. ప్రధాని ఇందిర దర్శన మిప్పించమని.

అతని కోరిక ఫలించింది. ఇక్కడ వున్న భారతీయులను కలుసుకోవడం కోసం ఏర్పాటుచేసిన విందులో అతడు ప్రధానిని కలుసుకొన్నాడు.

విద్యుచ్ఛక్తి పరిస్థితిపై 11 న శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— కొత్తగూడెం థర్మల్ కేంద్రం తొలిదశ ప్రారంభం కావడంవల్లా, రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి పరిస్థితినిగురించి ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, జూలై 11వ తేదీన శాసన సభలో ఒక ప్రకటన చేయ నున్నారు.

శాసన సభలో నేటి ఉదయం ప్రశ్నోత్తరాలసమయం ముగిసిన వెనువెంటనే ప్రతిపక్ష సభ్యులు కొందరు విద్యుచ్ఛక్తి పరిస్థితిపై తాను ఒక ప్రకటన చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి గురువారంనాడు ఇచ్చిన హామీనిగురుతుకు తెచ్చారు. ముఖ్యమంత్రిని ఆ ప్రకటన చేయవలసినదిగా ఆదేశించవలసి స్పీకరేను వారు కోరారు.

ముఖ్యమంత్రి లేచి నిల్చుని, సమాధానం చెప్పబోతుండగా, జూలై 11వ తేదీన ప్రకటన చేయవచ్చునని స్పీకర్ సూచించారు. ముఖ్యమంత్రి దానికి అంగీకరించారు.

వియత్నాం వ్యవహారం:

అమెరికా, బ్రిటన్‌ల భేదాభిప్రాయాలు

వాషింగ్టను నుంచి వస్తున్న వార్తలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వపు ఇండో—చైనాకు మిలిటరీ విధానాన్ని ప్రెసిడెంట్ జాన్సన్ ఒక కొనకు లాగ బోతున్నాడు. ఉన్న గుణాన్ని తక్కువ చేసి చెప్పడంతో, ఉత్తర్కుడైన టెక్సాస్ వీరుడు—వైట్‌హౌస్ స్థమితాన్ని కొంతవరకు చెదరగొడుతున్నాడు.

పరిస్థితులను బట్టి వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రయోగించి చూసుకోవడం అవసరమవుతుంది. బ్రిటన్ విషయంతో అలాంటి పరీక్ష చేస్తున్నాడు జాన్సన్. వియత్నాం యుద్ధంలో బ్రిటను అమెరికాకు అండగా నిలుస్తుందా? నిల్వదా అనేదే ఇప్పుడు తేల్చుకోవలసిన విషయం. బ్రిటన్ ఈ విషయంతోమూగ రాగాలు తీసి లాభం లేదు. అటో, ఇటో తేల్చి చెప్పాలి.

గతవారం కాన్‌బెరాలో, బ్రిటిష్‌విదేశాంగ కార్యదర్శి మైకేల్‌స్టువర్టును, డీన్‌రస్క్ ఈ విషయమై గుచ్చి గుచ్చి అడిగారు. ఈవారమంతో అమెరికన్ విమానాలు హనోయ్, హైఫాంగ్‌లపైన దాడులు చెయ్యడాన్ని బ్రిటన్ ఆక్షేపించిన తర్వాత, జాన్సన్‌చెప్పిన జవాబు బ్రిటన్‌లోని విమర్శకులను, వ్యాఖ్యాతలను గుండెలమీద చెయ్యివేసుకొని గుటకలు మింగేలా చేసింది.

కొన్ని మిత్రరాజ్యాలు ప్రకటించిన అభిప్రాయాలకు నిరాశచెందిన జాన్సన్‌ఇలా అన్నాడు— కొంతకాలం క్రింద తమ భవిష్యత్ ప్రమాదంలో పడుతున్నదని తెలిసి అమెరికా సహాయాన్ని అర్థించినఒక దేశం, మరో దేశం స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రాకులాడుతున్న సమయంలో మేము చేస్తున్న సహాయాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా వుంది.

వంతెన బీటలుపారింది

ఈ వ్యాసం వ్రాసే సమయంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆంగ్లో—అమెరికన్‌బంధుత్వపు వంతెన—హఠాత్తుపాటులు సరిగా తెలియవుగాని— బీటలు పారడం మాత్రం జరిగింది.

ఈ వంతెన బలహీనమవడాన్నిబట్టి—రెండు దేశాలకూగల విదేశ విధానాలలో కూడా కొన్ని మార్పులు రావచ్చునని ఊహించుకోవడం, ఉత్పన్నతల్లోకి వెళ్లడం అప్రస్తుత విషయం.

అమెరికాపైవు ఆగ్రహ సైన్య తీవ్రతాన్ని బ్రిటన్ తిరుకుపోయి ఫ్రాన్సుపై పునఃదేవలక్కడ మొగ్గు పెంచుకో కలుగుతుందా!అన్నది ప్రశ్నల ఫ్రెంచి విదేశాంగమంత్రి జార్జెస్‌పాంపిడోస్ లండను రావడంతో ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుందేమో!

వియత్నాం దాడుల విషయంలో విల్సన్ చేసిన విమర్శ ఒక్కటే కాదు—ఉభయ దేశాల మధ్యా విరుపులు రావడానికికారణం. ఇండొనీషియా మలేషియాతో సంఘర్షణ విరమించడం, బ్రిటన్ అక్కడకుపంపిన 50,000 సైన్యం వెనక్కి తరలించడం జరిగింది. ఈ సైన్యాన్ని దక్షిణ వియత్నాంకు పంపుతుందని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. బ్రిటిష్‌సైన్యం దొంగతనంగా దేశంలో ప్రవేశించినవారిని ఏరి వేయడంలో బాగా పనిచేస్తుందని కుతూహల పడ్డాడు.

పొరపులకు నాందిగీతం

అలా జరిగి వుంటే—అమెరికాకు సైనికంగానూ, రాజకీయంగానూ కొంతభారం సమకూరేది. అమెరికన్‌సైనికుల పైనున్న కార్యభారం కొంత తగ్గేది. అమెరికా ఒక్కటేదక్షిణ వియత్నాం యుద్ధంకల్పించుకొన్నదనే అపవాదు కూడా తొలగి పోయేది. కాని బ్రిటన్ తన సైన్యాన్ని అలా పంపలేదు. మనకెందుకులెమ్మన్నట్లు తమ సైన్యాన్ని వెనక్కుతరలించింది. దానితో జాన్సన్ తల్లక్రిందు లయ్యాడు. అదే ఉభయ రాజ్యాల మధ్యా పొరపులకునాందిగీతమైంది.

మీరు సైన్యాన్ని ఎందుకు పంపరు?— అనిఅమెరికా ఆగ్రహంతోనే అడిగింది. బ్రిటిష్ విదేశాంగశాఖ కార్యదర్శి స్టూవర్టుఇటీవలజరిగిన జెనీవా సభలో సమాధానంచెప్పడంతప్పలేదు. 1952 జెనీవాసభ ఇద్దరు చెయిర్‌మెన్‌లలో బ్రిటన్ ఒకటి గనుక, అలాసైన్యాన్నిపంపడం వల్ల ఆ పదవికి భంగంవస్తుందని— స్టూవర్టు చెప్పాడు.

అమెరికాకు జవాబు వెంటనే దొరికింది. రష్యా కూడా ఒక చైర్మన్‌కదా! వారు ఉత్తర వియత్నాంకు సైన్యాలు, ఆయుధాలుపంపడం లేదా మరి మీకెందుకుకీ సందేహం? అన్నారు. ఇది ఇలా ఉండగా ఉత్తర వియత్నాంలో బ్రిటన్ సైనికులవిమర్శరేగింది ఉత్తరవియత్నాంమీద అమెరికా దండయాత్రలను సమర్థించడం ద్వారా, బ్రిటన్ జెనీవా సభ అధ్యక్ష పదవికి భంగం కల్పించింది. కనుక బ్రిటన్ 1965లో శాంతి కోసమంటూ చేసిన సూచనలు పట్టి బూటకాలని, హోచిమిన్ ప్రకటించాడు.

సంచారంలో అపశ్రుతులు

ఇక్కడకు వచ్చేటప్పటికే స్వామ్యచాటు క్కున పల్లవిమార్చాడు. రష్యా ఉత్తర వియత్నాంకు చేస్తున్న సహాయం మాటెత్తక కనుచేసి, జెనీవా సభ అధ్యక్ష పదవివిప్పుంత మాత్రానతటస్థ విధానం అవలంబింపవక్కరలేదు. వియత్నాం తగాదాలో ముఖ్యమైన పార్టీ అతోతమకుగల సాన్నిహిత్యాన్నిబలపరుచుకోవడమేనని అధ్యక్ష పదవికి తగావుంటుంది— అన్నాడు.

సింగపూర్ మలేషియా స్థావరాలనుంచి బ్రిటిష్‌వారు తమ బలాన్ని తగ్గించడం గమనించి అమెరికా విస్మయం చెందింది. ఈ విషయంలో మేము 1963 లోనే ఒక నిర్ణయానికివచ్చాం అంటుంది బ్రిటను. ఇతమిత్థమని అంకెలు తేలలేదు గాని, మలేషియా—సింగపూర్ దళాలను 25,000లకుతగ్గించవచ్చని అంచనా.

ఇలా చాలాచోట్ల అమెరికా, బ్రిటన్‌లకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి.

మొత్తంమీద బ్రిటను అమెరికాలమధ్య మిత్రత్వం పేరిటి వంతెన బీటలు వారింది. అందువల్ల సంచారంలో అపశ్రుతులువినిపిస్తున్నాయి.

లండన్ లేఖ
—శీతాంశుదాస్

ఇండియాలో ఎరువుల ఫ్యాక్టరీల నిర్మాణం

అమెరికన్ సహకారసంఘాల సుముఖత

[ఆంధ్రప్రభ ప్రత్యేకప్రతినిధి]

వాషింగ్టన్, జూలై 9:— అమెరికా సహాయంతోఇండియాలోఎరువులఫ్యాక్టరీస్థాపనను గురించి రాయబారాలకై వెళ్ళిన భారతప్రతినిధివర్గంఅమెరికన్‌కంపెనీలతోను,సహకారసంఘాలతోను జరుపుతున్నసంభాషణలు ఫలిస్తున్నవని భారత ప్రతినిధివర్గం సభ్యులలో ఒకరైన శ్రీ కుమార్ అన్నారు. అమెరికాలో ఎరువుల ఉత్పత్తి మూడింటఒక భాగానికిపైగా సహకారసంఘాలద్వారానే జరుగుతుందన్న సంగతి చాలామందికి తెలియదు.

వైవానికుల సమ్మె మూలంగాభారత ప్రతినిధులు మిసిసిపీలో సహకారసంఘాలు నిర్వహించే ఎరువుల ఫ్యాక్టరీనిదర్శించలేకపోయారు. అయితే సహకార సంఘాలు సెప్టెంబర్‌లో ఒక బృందాన్ని ఇండియాకుపంపడానికివాగ్దానం చేశాయి.

సహకార సంఘాల సాధన సంపత్తి పెద్ద కంపెనీలవలెగాక పరిమితమైనది. అయితే ఇండియాలో రైతుల సహకారంతో ఒక ఫ్యాక్టరీని నిర్మించడానికి వారు ఉత్సుకులై వున్నట్లు కనిపిస్తుంది.

భారత ప్రతినిధులు వారి సందేహాలను తీర్చిన పిమ్మట ఒక పెద్దకంపెనీ ఒక నెల రోజుల లోపుగా తన ప్రతినిధులను పంపవచ్చు ననుకొంటున్నారు.

క్రిమిసంహారకములైన మందుల అవసరాన్ని గురించికూడా వీరు చర్చించారు. ఒక కంపెనీ పెనెన్‌జైనె అనే క్రిమి సంహారక మందును తయారుచేసే ఫ్యాక్టరీని మరొక కంపెనీ ఎండ్రిన్ ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీని బొంబాయిలోగాని మద్రాసులోగాని నిర్మించడానికి వాగ్దానం చేశాయట.

దేశంలో పెక్కుచోట్ల తీవ్ర వర్షాభావం

పంటలపరిస్థితిపట్లకేంద్రప్రభుత్వంఆందోళన

న్యూఢిల్లీ, జూలై 9:— ఈ సంవత్సరమైనా వర్షాలు పుష్కలంగా పడతాయని, కాలం సుభిక్షంగా ఉంటుదని మొదట్లో కొంత ఆశాభావం కలిగింది. కానీ ఆ ఆశలన్నీ అడియాసలైనాయి. ఆషాఢ మాసం వెళ్ళిపోతున్నా దేశంలో అనేకప్రాంతాలలో చుక్క చినుకు పడలేదు. కొన్నిచోట్ల పైర్లు వేయనేలేదు. మరికొన్ని చోట్ల వేసినపైర్లు వర్షంలేక మలమల మాడిపోతున్నాయి. అందువల్ల గతసంవత్సరంవలెనే ఈసంవత్సరంకూడా మళ్ళీ పంటలులేక కరువు—కాటక పరిస్థితులకు లోనుకావలసి వస్తుందా అన్నభీతి, ఆందోళన ఏర్పడుతున్నాయి.

ఇంకా రెండునారాలపాటు వర్షాలు పడక పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే పంటలు, పూర్తిగా దెబ్బతినవచ్చు క్రమేణా వర్షాలు పడినట్లయితే కొంతకాకపోతే కొంత అయినా పరిస్థితిని చక్కబెట్టుకోడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ కోస్తా ప్రాంతం అంతటా వర్షాభావం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మిక్కిలి ఆందోళనకు కారణ మవుతున్నది. మొదట్లో మంచి వానలు కురుస్తాయన్న సూచనలు కనిపించినప్పటికీ ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రలలో చినుకు లేకుండా పోయింది. ఈ రెండు రాష్ట్రాలలో పంటల పరిస్థితి గతి సంవత్సరంకంటె కూడాఅధ్వాన్నంగా తయారయ్యేటట్లు కనిపిస్తున్నది.

మైసూరు కోస్తాప్రాంతాలలో ఇటీవల వర్షాలు పడ్డాయి. కానీ రాష్ట్రం అంతర్భాగంలో చినుకులేదు. కడచిన రెండురోజులలోను కేరళలో కాస్త వర్షం కురిసింది.

ఏమైనా పశ్చిమకోస్తా ప్రాంతాలలో భారీవర్షాలు కురిసి, అక్కడి నదినదాలు జలసమృద్ధములైతేతప్ప లేనట్లయితే దక్షిణాది రాష్ట్రాలలోని రిజర్వాయర్లలో నీరు ఉండదు. మద్రాసులోని మెట్టూరుడామ్ పరిస్థితి కూడా ఇదే. కొంతరోజులలో ఈ రిజర్వాయరు లోకి పుష్కలంగా నీరు రానట్లయితే ఈ నీటిమీద ఆధారపడిన 'కురువాయ్' పంట పూర్తిగా దెబ్బతింటుందనడంలో సందేహంలేదు

ఇది ఇలాఉండగా ఉత్తరాది రాష్ట్రాలతోను, తూర్పున కొన్ని రాష్ట్రాలలో పుష్కలంగా వానలుపడ్డాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో పంటల పరిస్థితి ఆశావహంగానే ఉన్నది. మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో కూడా వానలు కురిశాయి. రాజస్థాన్‌లో పెక్కుప్రాంతాలలో కూడా తగినంత వర్షం పడింది.

ఏమైనా దేశంమొత్తంమీద చూస్తే పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇంకా ఒక పక్షం రోజులలో వానదేవుడు అనుగ్రహించినట్లయితే ఈ గడ్డు పరిస్థితిని దాటవచ్చునన్న ధైర్యం ఏర్పడుతుంది. లేనట్లయితే తిరిగి ఈసంవత్సరం భారతప్రజలు ఎట్టి పరిస్థితులను ఎదుర్కోవలసివస్తుందో ఆ పరమాత్మునికే ఎరుక!

సముద్రంలో సొరంగమార్గం

లండన్, జూలై 9.— బ్రిటన్, ఫ్రాన్సులను కలపడానికై ఆ రెండుదేశాల మధ్యగల ఇంగ్లీష్ ఛానల్ అడుగున సొరంగ మార్గం ఏర్పాటుచేయడానికి నిర్ణయించినట్లు ఉభయదేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.

బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్, ఫ్రాన్సు ప్రధాని శ్రీ యం. జార్జిస్ పాంపిడోలు మూడురోజులు చర్చలు జరిపిన అనంతరం వెలువరించినసంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

బ్రిటన్, ఫ్రాన్సుల మధ్య ఇంగ్లీష్ ఛానల్ ద్వారా 21మైళ్లదూరం వుంది. అంటే సముద్రం అడుగున 21 మైళ్ల సొరంగమార్గాన్ని నిర్మిస్తారన్నమాట.

ఈ సొరంగమార్గ నిర్మాణం ఉభయ దేశాలు అంగీకారయోగ్యమైన నిబంధనలపై జరుగవలసివున్నా, ఈ సొరంగాన్ని తప్పక నిర్మించాలని ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించాయని ఆ ప్రకటనలో వివరించారు.



బొంబాయిలో నీటికరువు: స్కూళ్లుమూసివేసే సూచన

బొంబాయి, జూలై 9:— ఈ నెల 20 వ తేదీలోగా వర్షాలు కురవనిపక్షంలో నగరంలో వున్న విద్యాసంస్థలన్నీ ఒకనెల మూసివేయ వలసిన ఆగత్యమేర్పడవచ్చునని మునిసిపల్ కమీషనర్ శ్రీ పట్వర్ధన్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. నగరంలో కిండర్‌గార్టెన్‌నుంచి విశ్వవిద్యాలయాల వరకుగల విద్యార్థుల సంఖ్య ఏడులక్షలు.

నగరానికి ఏనాడూ వాటిల్లని నీటికరువు ఏర్పడే పక్షంలో జనాభాలో ముఖ్యులుకాని వ్యక్తులను, ఎక్కువగా వృద్ధులు, స్త్రీలు, పిల్లలను నగరం నుండి బైటికి తరలించడానికి అనుకూలంగా ఉంటుందనే భావంతో విద్యాసంస్థలు మూసివేయడమనే చర్య ఆలోచింపబడింది.

పోర్చుగ్టుస్ట్స్, రెండు లైబ్రేరీలండలాలకు, నీరు జాగ్రత్తగావాడి నగరంలోని 470 లక్షల జనాభాకు, పరిశ్రమలకూ నీటిని నిల్వచేసేందుకు తోడ్పడవలసిందిగా కమీషనరు కోరారు.

బొంబాయి నగరానికి రోజుకు 3,500 లక్షల గ్యాలన్ల నీరు కావలసి ఉంటుంది. కాని, నీటిగొట్టాలు ప్రతిరోజు 21,00 లక్షలగ్యాలన్ల మాత్రమే సరఫరా చేయకలుగుతున్నాయి. రెండురోజుల క్రింద ఈ సప్లయి 1,800 లక్షల గ్యాలన్లకు తగ్గించబడింది.

నగరంలో నీటిఎద్దడి చాలాప్రమాదకరంగా వుంది. ప్రజలీపరిస్థితిని అర్థంచేసుకునిసహకరించాలి. పరిస్థితి మరింతదారుణంగామారినప్పుడు ప్రజలు దాన్ని తట్టుకోవడానికి మానసికంగా సిద్ధపడి ఉండాలి. నీటికరువు కారణంగా ప్రజలను నగరమునుంచి బయటికి పంపడమనే సంఘటన నగర చరిత్రలో యింతవరకు లేదు. అలాంటి పరిస్థితి యిప్పుడుకూడా రాదనే భావిస్తున్నాం—అన్నారు కమీషనర్.

నిన్న ఉదయం కొన్ని పత్రికలు ప్రజలను నగరంనుంచి పంపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచురించిన వార్త నిజమేనా అని ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీ త్రివేది కమీషనర్‌ను అడిగారు. ఆ వార్తవిని ప్రజలు భీతావహులైనారనికూడా ఆయన చెప్పారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కమీషనర్ పై ప్రకటన చేశారు.

వర్షాలకోసం ప్రార్థనలు

వర్షాలకోసం ప్రార్థనలు జరుగుతున్నాయి నగరమంతటా. భజనలు, పూజలు, జపాలు అవిరళంగా ఒకప్రక్క జరుగుతుంటే ఒకప్రక్క క్రైస్తవ మందిరాలలో ప్రార్థనలు జరుపుతున్నారు. బొంబాయి బిషప్ వీటికి ఆధ్వర్యం వహిస్తున్నారు.

దావూదీ బోహ్రా తెగ నాయకుడు సయ్యద్ అహమ్మద్ బుర్హానుద్దీన్ నిన్నటిరోజు వర్షాల కోసం ప్రార్థనలు జరిపారు.

బొంబాయి వాసుల నీటి ఎద్దడి గ్రహించాలంటే ఒక విషయం తెలుసుకోవాలి. అది అడ్డంగా కాకుండా నిలువుగా పెరుగుతున్న నగరం. భూమిమీదచోటులేక, అంతస్తులు కట్టుకు వెళ్ళారు నీలైనంతవరకూ. పై అంతస్తుల్లో వుండేవారి పాట్లు చూడాలి. వత్తిడి తక్కువగావుండటంవల్ల ఒక్క చుక్క కూడా ఆ అంతస్తుల్లోకి ఎక్కడం లేదు. వారు నీటిని ఎక్కడనుంచి మోసుకుపోతారు? ఎన్నని మోసుకుపోతారు?

నీటిఎద్దడి మూలంగా ప్రజలను తరలించే విషయం ముఖ్యమంత్రి కమీషనర్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కొద్దివర్షం కురిసిందనీ, ప్రజలు ఆదుర్దా పడక్కరలేదనీ, వీలైనంతవరకు నీరు సప్లయి చేయడానికి ప్రయత్నిస్తామనీ ముఖ్యమంత్రి ప్రజలకు నచ్చచెప్పారు. రెండుమూడు రోజుల్లో వరుణదేవుడు బొంబాయి వాసుల్ని కరుణిస్తాడనే ఆశాభావం ప్రకటించారాయన.

నీరు వృధాచేసినవారికి శిక్ష

నీరు వృధాగా ఖర్చుపెట్టినవారి యిళ్ళకు నీటి సరఫరా ఆపుచేయబడుతుందని మునిసిపల్ అధికారులు ప్రకటించారు. 'వినోద్ ఎపార్టుమెంట్స్' అనే ఇంట్లో నీరు వృధాగా వదిలి వేయబడడంచూచి, అధికారులు వెంటనే నీటి సరఫరా ఆపివేశారు.

ధారవి అనే ప్రాంతంలోగల కుటీరవాసులు నీటిగొట్టాలు త్రవ్వుతున్నారని విని పోలీసులు వారివద్దగల పరికరాలను స్వాధీనంచేసుకున్నారు.

ఇండోర్‌లో ప్రజల ఇక్కట్లు

ఇండోర్‌లో నీటి ఎద్దడి ఫలితంగా రోజుకు ఒక్కగంట మాత్రమే పంపులకు నీరు వదులుతున్నారు. ఇది ఆరులక్షల జనాభా గల నగరం. నగరానికి నీరు సరఫరాచేసే యశ్వంత్ సాగర్ చాలావరకు ఎండిపోయింది. ఎంతో విస్తీర్ణం గల ఆ చెరువులో అక్కడక్కడా చెలమల్లాగా నీటిగోతులు మాత్రం కనుపిస్తున్నాయి. నగర ప్రాంతంలో చెరువులు, నూతులు ఎండిపోయాయి. మూడునెలలక్రింత, కార్పొరేషన్ ఆరోగ్యశాఖవారు త్రవ్వించిన నూతులు, పంటలాది గొట్టపు బావులుకూడా ఎండిపోయాయి.

ఎంతోమంది ప్రజలు 'కర్బాలా'లోచేరి వాన కోసం ప్రార్థనలు చేశారు. వీరిలో పదిహేను వేలమంది ముస్లిములు, అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. గత నాలుగురోజులనుంచి వరుణదేవుని అనుగ్రహంకోసం యజ్ఞాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వరదతాకిడీ చవిచూడని కులు!

ఉథాంట్ అంతవానికి ఉపవాస పరిస్థితి

రెడిఫస్, జూలై 9:— నగరంలోని హోటల్ పనివారు ఒక పెద్దమనిషికి భోజనపడ్డించడానికి నిరాకరించారు. ఆ పెద్దమనిషి ఎవరోకాదు— మిత్రరాజ్య సమితిసెక్రటరీ—జనరల్ ఉథాంట్. ఆయన రెండురోజులు కాంపుచేసి సావొహెాటల్లో బసచేశాడు. ఆ సమయంలోనే సర్వర్లు సమ్మెచేయడం జరిగింది. అయితే, ప్రభుత్వం తక్షణ చర్యతీసుకొంది. కొద్దిసేపు నౌకరీపద్ధతిని సర్వర్లను తిరిగి పనిలోకి పిలిపించారు. అంటే వారు విదేశస్థులకు సర్వుచేయవచ్చు గాని అక్కడివారికి అక్కరలేదని అర్థం.

టర్కీమాజీప్రెసిడెంట్‌కు క్షమాభిక్ష

అంకారా, జూలై 9 :— టర్కీ మాజీ ప్రెసిడెంట్ సెలాల్ బయారిను ప్రభుత్వం అభ్యర్థనపై ప్రెసిడెంట్ జనరల్ సునే క్షమించినట్లు ప్రకటించారు.

1960 మే 27 వ తేదీ నాటి విప్లవానికి పిదప శ్రీసెలాల్‌బయార్‌కుమరణదండనవిధింపబడింది.

గ్రహబలం

11—7—66 సోమవారం

ఉదయం: శుభకార్యముల గూర్చిన పనులు ఏవీ కూడవు. సాధ్యమైనంతవరకు ప్రయాణాలను విరమించటం మంచిది. అధికారుల సందర్భాలకు అంతగా అనుకూలించదు. సాయంత్రం: స్త్రీల పిలుపని పేరంటాలకు పోయి తగవులు తెమ్చుకోవద్దు.

మేషం: సమస్యలు సందేహాలు తొలగుతవి. ప్రయత్నము పరిశ్రమ ఫలితానికివస్తుంది. సాయంకాలానికి ఏదో విధంగా డబ్బుచేతికి అంది స్వస్థత సమకూరుతుంది. వృత్తి వ్యాపారాదులందును కొంత ప్రయోజనం సాధించకలుగుతారు.

వృషభం: ప్రతి విషయంలోను ముందుజాగ్రత అవసరం. ఉదయాన ఉన్న అనుకూలత సాయంకాలం కనుపించదు. మాట పట్టింపులకుభంగం కలిగించుకోవద్దు. ఖర్చుకు కారణాలు యేర్పడుతవి.

మిథునం: కాలం కలసివస్తుంది. విశేష శ్రమ లేకుండానే మీ సంకల్పం సిద్ధిస్తుంది. అన్నివిధాలా సహకరించి సాయపడు స్నేహితులు లభిస్తారు. శుభ వార్తలందుతవి, ప్రయాణాలు ఫలిస్తవి.

కర్కాటకం: అష్టం తిరిగిన వ్యవహారాలమవ్యక్తులను దారికి తేకలుగుతారు. అనేకసందర్భాలలో మీమాటకు గౌరవంలభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలం, ఆదాయం సమకూరుతవి.

సింహం: తొందర పనికిరాదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగాపరిశీలించి నిర్ణయానికిరావలసి ఉంటుంది. గొప్పలకుపోయిలేనిపోనిశ్రమను కొనితెచ్చుకోవద్దు. వృత్తిలో, ధనాదాయ ప్రయత్నాలలో ఫలితం సామాన్యంగా ఉంటుంది.

కన్య: అంతగా అనుకూలించే దినం కాదు. సమయజ్ఞత పాటిస్తూ సమయం కొరకు వేచి యుండటం మంచిది. నమ్మకంలో మోసం, ధనవ్యయం సంభవించగల అవలక్షణాలున్నవి.

తుల: వ్యాపార వ్యవహారాలలో మీ ఆలోచన, మీ శ్రమ ఫలిస్తవి. సమయంలో మంచి స్నేహం, సహాయంసమకూరుతవి. చుట్టు పక్కలలో శుభ సంతోషకార్యకలాపాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

వృశ్చికం: ఆందోళన పడకండి. సాయంకాలానికి అన్ని వ్యవహారాలు సవ్యంగా దారికివస్తవి. ఆప్రయత్న లాభం, వ్యవహారానుకూలం, శుభముల గూర్చి ప్రయాణం—మొదలగు శుభములు జరుగుతవి.

ధనుస్సు: పునఃపరిశ్రమ అవసరం. చేసినపనులను మరొకసారివెనుకకుతిరిగిపరిశీలించుకొనటం అవసరం. బాధ్యతగల పనులలో పొరపాట్లు దొర్లే అవకాశాలున్నవి. వృత్తి మార్గాలలో అంతగా అనుకూలించే దినం కాదు.

మకరం: బంధు మిత్రులవల్ల వృధా శ్రమ, ధనవ్యయం, వృత్తి వ్యాపారాదులందును విశేషత కనుపించదు.

కుంభం: పరిస్థితులు అనుకూలించి తలచిన పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతవి. కోరినచోట పలుకుబడి, కార్యరంగంలో జయము లాభము సమకూరుతవి.

మీనం: ధనసంబంధంగాఅయినవారితోవాదాలు, భేదాలు రావచ్చు. తొందర పడవద్దు. వృత్తి వ్యాపార సంబంధమైన పనులలో శ్రమకు తగ్గ ప్రయోజనం కనుపించదు. దైవానుగ్రహమువల్ల కష్టనష్టాలు ఏవీ జరుగవు.

అదనపు బడ్జెట్ ప్రసక్తిలేదు

శ్రీ శచీంద్రచౌధురి స్పష్టీకరణ

బొంబాయి, జూలై 9.

అదనపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంటుందని తాను భావించడంలేదని కేంద్ర అర్థికమంత్రి శ్రీ శచీంద్ర చౌధురి నేడు ఇక్కడ పత్రికావిలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు.

ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానం చెపుతూ రూపాయి విలువతగ్గింపును సమర్థంగా అమలు పరిచేటట్లు చేయడానికై గైకొన వలసిన చర్యలను పార్లమెంటుకు తెలియ జేస్తూ కొత్తగా తానొక ప్రకటన చేయవలసి ఉంటుందని, అంతే అదనపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి వస్తుందంటే దాని అర్థంకాదని శ్రీ శచీంద్ర చౌధురి వివరించారు.

రూపాయి విలువ తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి అవసరమైతే, మరిన్ని హెచ్చు అధికారాలు తాను కోరవలసి రావచ్చునని ఆయనఅన్నారు.

బ్రిటన్‌తోపాటు, అయిదు పాశ్చాత్య దేశాలలో పర్యటన పూర్తి కావించుకొని శ్రీ శచీంద్ర చౌధురి నేటి ఉదయమే ఇక్కడకి తిరిగి వచ్చారు.

నాల్గవప్రణాళికకువిదేశసహాయం

భారతదేశానికి 900 మిలియన్‌డాలర్ల మేరకు [రు. 675 కోట్లు] ప్రాజెక్టుల నిమిత్తంగాక, ఇతర అవసరాలకై అందజేసే సహాయాన్ని గురించి ఇండియా సహాయకదేశాల బృందం ఎటువంటి నిర్ణయం గైకొనేదీ వచ్చే సెప్టెంబరు లేక అక్టోబరులోమాత్రమే తెలియ గలదని శ్రీ చౌధురి అన్నారు.

ప్రణాళికకుసాయిందా సిద్ధం చేయబడిన పిదపనే నాల్గవ ప్రణాళికకు విదేశ సహాయాన్ని సమకూర్చే విషయాన్నిసహాయకదేశాలబృందం పరిశీలించగలదని ఆయనఅన్నారు.

మురార్జీ సూచనలు

దేశఆర్థిక వ్యవస్థను సక్రమమైన రీతులలో పెంపొందించడానికై మాజీ ఆర్థికమంత్రి శ్రీ మురార్జీ దేశాయ్ చేసిన అనేక సూచనలను అమలులోకి తీసుకురావడంపట్ల ఆర్థికమంత్రి సౌముఖ్యం ప్రదర్శించారు.

ప్రభుత్వవ్యయాన్ని తగ్గించడం, వినియోగవస్తువులపై ఆంక్షలువిధించడం ద్వారా ఎగుమతులను పెంపొందించడం, అత్యవసరమైన ముడి సరుకులవరకు మాత్రమే దిగుమతులను పరిమితం చేయడం మున్నగునవి ఆవశ్యం పరిశీలించదగిన వని ఆయన అన్నారు.

"ఆశించినఫలితాలుసాధించడానికి రూపాయి విలువ తగ్గింపు తొలిచర్య మాత్రమేననీ, దీనికి తోడుగా అవసరమైన ఇతర చర్యలు అనేకం గైకొనవలసి వుంటుందని ఆయన అన్నారు. అత్యవసర వస్తువులధరల పెరుగుదలనునిరోధించడం ద్వారా ధరల పరిస్థితిని అదుపులో పెట్టగలిగాము" అని అన్నారు ఆయన.

ఆర్థిక చర్యలకుసంబంధించినంతవరకుకూటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలవ్యయాన్ని తగ్గించడానికి మనం కృషిచేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.

వేతనాలు, డివిడెండ్లను స్తంభింపజేయాలనే శ్రీ మురార్జీ దేశాయ్ చేసిన సూచనను ఆమోదించగలరా అని ఒక విలేఖరి ప్రశ్నించగా శ్రీ చౌధురి ఇలా అన్నారు:

"ఆ సూచనను నేను గమనించాను. నాకు అధికారం ఉంటే తప్పనిసరిగా నేను అమలు చేస్తాను.

విలేఖరి: మీకు అధికారం ఉంది..

శ్రీ చౌధురి: అటువంటి శాసనాన్ని రూపొందించి, అమలు పరిచే అధికారం నాకు ఉన్నదా అన్నదే ఇక్కడ ప్రశ్న.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాద్, జూలై 9:— మానవసేవ మాధవసేవ— నేడు శాసనసభలో చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు. ఒకటి మునసబువారికి పింఛన్లు ఇవ్వడం, రెండు దేవాలయాల పరిపాలన.

మునసబువారికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి, వాళ్ళని తమ చుట్టూ తిప్పుకుంటున్నారట మన ఆంధ్ర ప్రముఖులు కొందరు. తీరా కొంతకాలం మింగి వారిని ఆశాపాశాలకు చేసి వీళ్ళు ఆనందిస్తున్నారు కాబోలు!

అసలు పింఛన్లు ఏనాటికి అసలు రావట. కొన్ని మనిఆర్డర్లు పింఛన్లను బట్వాడాచేసే కార్యాలయానికి తిరిగి వస్తూవుంటాయి. ఆపింఛనుదారు స్వర్గస్థుడైనట్లు లెక్క. కానీ పింఛనుదారు కనపడకపోతే తపాలా బంట్రోతు దాన్ని తిప్పిపంపే దనుకుందాము. ఇక ఆ వృద్ధునికి మరి జన్మలో వృద్ధాప్యం వచ్చేవరకూ పింఛనురాదు. లేక వయసుబడిగల రాజకీయవాదిచుట్టూ ప్రదక్షిణాలు చేయాలి.

ఇదివరకు ఘోషా స్త్రీలకు ఇచ్చే పింఛను విషయంలో బ్రతికివున్నవాళ్ళకు ఇస్తున్నట్లేనా?—ఆసలువారంటూ వున్నట్లే ననుకోవాలా అని సందేహం వచ్చింది. వాళ్ళు ఇంట్లోకి వచ్చి యే వుద్యోగిని పరీక్షించుకోనివ్వరు. బయటకు రారు. పోనీ వుద్యోగినులు వెళ్ళిచూస్తే?

మునిమాణిక్యం నరసింహారావుగారు పక్కయింటావిడ ఘోషావల్ల తాము ఎంత ఘోష పడినదీ ఒక కథలో చెప్పారు.

పింఛను దరఖాస్తులు ఎన్నినెలలయినా తేలవు. పింఛన్లు వద్దురా దేవుడా అనిపించడం లేదు? అప్పుద్వేషం, హెచ్చుద్వేషం వ్యక్తిద్వేషాలతోపాటు పింఛను ద్వేషం కూడా పుట్టాలా?

ఇక మాధవసేవ ఉద్యోగులుమాధవసేవాంకితులు కారు — కొందరిపెంపకం అట్లా జరిగివుంటుంది. ధర్మకర్తలు కొందరు అంతే అని ఒప్పుకున్నదే. దేవాలయపరిపాలన ఎట్లాపంటి విమర్శకు అర్హమైన అధికారమో ఉత్తర రామాయణంలో చెప్పారు. రామాయణంచదవని సెత్తందారులువున్నారనేది స్పష్టం.

హిందూమతప్రబోధం చేయడానికి, ఇతర మతాలలోచేరిన హిందువులను తిరిగి మన మతంలో కల్పుకోడానికి దేవాలయాల నిధులను వినియోగించాలని కొందరిమతం.

ఇతర మతాలసంగతి ఎట్లావున్నా హిందూమతం ప్రబోధించడానికి తగువ్యక్తులు కావాలి. ఆధ్యాత్మికంగా నైతికంగా, అధికారం సాధించిన వ్యక్తులు కావాలి. ఎందరు దొరుకుతారు? ప్రతివారూ నీతులూ, భక్తి ప్రబోధంచేస్తే హిందూ మతంవారు ఒప్పరు—మెచ్చరు. ప్రసంగ ప్రాగల్భ్యం కొంత వరకు పనిచేస్తుందికాని, ఆప్రాగల్భ్యం దేశీయభాషల్లో పలుపురికి లేదు.

క్రైస్తవమత ప్రచారకులకు డబ్బువ్వది. ఎక్కడినుంచో వస్తుంది. వారికీ, హిందువులకీ పోలిక యేమిటి? అన్నారు మంత్రి. ఆయినా తిరుపతిలో పెట్టిన హిందూధర్మ ప్రతిష్ఠాపనవారు కృషి ప్రారంభించారని చెప్పారు. చూడవలసి వున్నది?

రామాయణంలో సంగతి — ప్రేమపడిన దుఃఖం కలుగుతుందని, అదీ లేకుంటే అధిక దుఃఖం కలుగుతుందని. సీత విలపించింది. అందువల్ల ఈ రెండింటికీ అతీతులైనవారికి నమస్కారం పెట్టుకున్నది.

మనదేశం ప్రజాస్వామికం. ప్రజాస్వామ్యములో ఏదీ సరిగా జరగక దుఃఖపడాలి. ప్రజాస్వామ్యం లేకుంటే అధికదుఃఖం తప్పదు. ఈ రెండింటికీ అతీతులైన మహనీయులకు నమస్కారం అనక తప్పదు.

ఎన్నికలఒప్పందానికి అతివాద, మితవాద కమ్యూనిస్టుల కృషి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— రానున్న జనరల్ ఎన్నికలలో ఒక సమష్టి విధానాన్ని రూపొందించే విషయంపై ఉభయ పక్షాల మధ్య అంగీకార సాధనకు గల అవకాశాలను గురించి అతివాద, మితవాద కమ్యూనిస్టుపార్టీ ప్రతినిధులు నిన్నరాత్రి ఇక్కడ ప్రాథమిక సంభాషణలు జరిపారు.

కాంగ్రెసును ఓడించడానికిగాను ఏదో ఒక విధంగా ఎన్నికల ఒప్పందాన్ని సాధించడం అవసరమని ఉభయ పక్షాల ప్రతినిధులు ఏకీభవించారు.

ఈ సంభాషణలు ఇంకా కొనసాగుతాయి.

మితవాదుల తరఫున శ్రీ ఎస్. రాజశేఖర రెడ్డి, శ్రీ టి. సత్యనారాయణ, అతివాదులతరఫున శ్రీ టి.నాగిరెడ్డి, శ్రీ వై.ఎం. బసవపున్నయ్య సంభాషణలలో పాల్గొన్నారు.

గో. - అలహాబాద్, జూలై 9:—ఉత్తరప్రదేశ్ గుండాల సందర్భంగా ముందు జాగ్రత్తకోసం సిటీ ఉదయం ఇక్కడ ముగ్గురు సంయుక్త సోషలిస్టుపార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు.

అస్సాం నాగభూమి సరిహద్దు గుర్తింపు

నిలిపివేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయం

షిల్లాంగ్, జూలై 9:— నాగభూమి, అస్సాం అధికారులమధ్య కొన్ని విభేదాలువచ్చిన కారణంగా తులిపడ్డ అస్సాం నాగభూమి సరిహద్దు హద్దుగుర్తింపు పనికి అంతరాయం కలిగింది. నాగభూమి సరిహద్దులో వున్న అస్సాంకు చెందిన శిబ్‌సాగర్ జిల్లాలోని తులి ప్రాంతం తనకు చెందాలని నాగభూమి కోరుతున్నది. దీనికి అస్సాం అధికారులు అంగీకరించడంలేదు. ఈ రెండింటి సరిహద్దు సమస్యను కేంద్రంద్వారా పరిష్కారమయేవరకు సరిహద్దుగుర్తింపు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి అస్సాం ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఇండియా పింగాణీకి ఇరాక్ లో గిరాకీ

కలకత్తా, జూలై 9:— ఇండియాలో తయారైన పింగాణీ వస్తువులకు ఇరాక్‌లో గిరాకీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదివరలో మన వస్తువు లక్కడికి చేరేవి కావు. ఇరాక్‌లో ఈ పరిశ్రమ లేకపోవడంవల్ల 2,000,000 రూపాయల విలువగల వస్తువులను దిగుమతి చేసుకునేది. దీనిలో నూటికి డబ్బయి అయిదు వంతులు జపానునుండి దిగుమతి అవుతాయి. తక్కినవి రష్యా, జెకొస్లొవేకియా, పశ్చిమ జర్మనీలనుంచి వచ్చేవి.

వృద్ధాప్యపు పించన్లు

(1వ పేజీ తరువాయి)

వృద్ధులకు వ్యామోహంకలిగిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యాపారంజరిపే అలాంటి వారిని నిరోధించడానికిగాను వారినిశిక్షార్హులను చేసే నిబంధన వుండా లన్నారు.

శ్రీ జి. బాపనయ్య [అ. క], పంచాయతీ రాజశాఖ ఉద్యోగులిదరులు ఈ పెన్షన్లను మంజూరుచేసే అధికారం రెవిన్యూశాఖకు అప్పగించడంమేలు కాగలదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ అధికారం దుర్వినియోగంచేయబడుతున్నదని ఆయన అన్నారు.

శ్రీ టి. కె. ఆర్. శర్మ [సో], ఈ పెన్షన్ దరఖాస్తులపై మంజూర్లు జరగడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదన్నారు.

శ్రీ పి. నారాయణ [స్వ] సదాశయంతో అమలుజరిపే ఇలాంటి పథకంలోకికూడా రాజకీయాలు ప్రవేశించడం శోచనీయమన్నారు.

శ్రీ రాజగోపాలరెడ్డి [నే. డే.], ఈ పథకంపై వ్యయంపెంచరాదనీ, నగరంలో అనేక మంది అనర్హులకు పెన్షన్లు ఇవ్వబడినవనీ, ఈ విషయాలన్నీ పూర్తిగాదర్యాప్తుజరగాలనీ అన్నారు.

శ్రీ ఏ. పర్వేశ్వరరావు [ఏం. క], ఏదోకొంత అక్రమం సహజంగా పురెడవలసివిధంగా సమాజం వ్యవహరిస్తున్నట్లు వ్యక్తపరచా. దర్యాప్తులు శీఘ్రంగా జరగాలని ఆయనకోరారు.

ఈ పథకంపై ఇంతవరకు వ్యయంచేయబడిన ఒక కోటిరూపాయలుగాక, ప్రస్తుత ఆవసరాలకుగాను యింకారు.67,89,319లు కావలసివున్నవని మంత్రి శ్రీమతి సదాలక్ష్మి అన్నారు. హైదరాబాదు నగరంలో అనేక మంది అక్రమ [బోగస్] పెన్షనర్లు వున్నట్లు ఆమె అంగీకరించారు. అయితే పెన్షనర్లను చూడడానికి ఆఫీసర్లు అనుమతింపబడటం లేదు. కొందరు పెన్షనర్లు "పర్దా"తో వుంటున్నారు. వారు ఇళ్ళలోకి ఎవరినీ ప్రవేశించనీయరు. అందుచేత అలాంటి సందర్భంలో వేరేమార్గం ఆలోచించవలసివున్నదని ఆమె అన్నారు.

పెన్షన్ పెంచడం అసాధ్యమైన విషయమని మంత్రి అన్నారు. దర్యాప్తులు త్వరితగతిని జరుపగలమని ఆమె హామీనిచ్చారు.

శ్రీ సంజీవయ్య ఉద్ఘాటన

(1 వ పేజీ తరువాయి)

ఇంకా ఏమి కావాలి?" అన్నారు శ్రీ సంజీవయ్య.

అంతకుముందు శ్రీ సంజీవరెడ్డి మాట్లాడుతూ "పాతస్నేహితులం తిరిగి సన్నిహితుల మైనాం. కాంగ్రెస్‌పార్టీని పటిష్ఠంచేయాలని భావిస్తున్న వారందరూ నిశ్చితంగా కృషి చేయగలరనే విశ్వసిస్తున్నాను" అన్నారు.

సంజీవరెడ్డి—సంజీవయ్య కలయిక ఫలితంగా వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ విజయభేరి మ్రోగించగలదని శ్రీ రఘురామయ్య విశ్వాసం వ్యక్తంచేశారు.

శ్రీమతి సదాలక్ష్మి కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు. పెక్కుసంస్థలవారు మంత్రులను పూలమాలలతో ముంచెత్తారు.

జపాన్‌లో వరదలు: 10 మంది మృతి

టోకియో, జూలై 9:— దక్షిణ జపాన్ ద్వీపం క్యుషూలో గతరాత్రి భారీవర్షాలు కురిసి వరదలు, మట్టిపెళ్ళలవల్ల 10 మంది మృతిచెందారు. 46 మందికి గాయాలుతగిలాయి. అయిదుగురు కనిపించకుండా పోయినట్లు పోలీసులు నేడు తెలిపారు. 1500 పైగా ఇళ్ళు వరదలకు కొట్టుకుపోయాయి. రైల్వే లైనులు వంతెనలు కమ్యూనికేషన్లకు కూడా నష్టం కలిగింది.

జంటనగరాలలో అల్లర్లు జరగకుండా గట్టి చర్యలు

—ముఖ్యమంత్రి హామీ

హైదరాబాద్, జూలై 9:— జంటనగరాలలో తిరిగి అల్లర్లు ప్రజ్వరిల్లకుండా చూడడానికి ముందు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నేడు రాష్ట్ర శాసనసభలో హామీ యిచ్చారు.

"చార్ కమాన్" ప్రాంతంలోని వ్యాపారస్థులపై కొందరు దుండగులు దాడిచేసినట్లు ఆరోపిస్తూ, ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చే నిమిత్తం ఒక సావధాన తీర్మానం ప్రవేశపెట్టడానికి శ్రీ బి. రాందేవు [కాంగ్రెసు] నోటీసు యిచ్చిన సందర్భంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి సమాధానం ఇచ్చారు.

ఒక రోడ్డు ప్రమాదం ఫలితంగా ఈ సంఘటనజరిగినట్లు తెలుస్తున్నదని అయన అన్నారు.

'చార్ కమాన్' ప్రాంతంలో ఒక బట్టల దుకాణం ముందు ఉదయం 11 గంటలవేళ ఒక రోడ్డు ప్రమాదం జరిగినదని, ఈ ప్రాంతములో ఎక్కువగా మార్వాడీలు నివసిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఒకతను సైకిలు తొక్కుతూ వచ్చి తోసుకుపోతున్న ఒక కుర్రవాడితో ఢీకొన్నాడనీ, తత్ఫలితంగా తగాదా ప్రారంభమైనదని ముఖ్యమంత్రి తెలియజేశారు. సైకిలిస్టు ఆ కుర్రవాన్ని కొట్టాడనీ, అతనికి రక్తం వచ్చిందనీ ఆయన అన్నారు.

దీనిమీదట పెద్ద గందరగోళం బయలు దేరింది. స్థానిక ప్రజలు సైకిలిస్టును పట్టుకుని కొట్టారు. ఈ విషయం తెలిసి సైకిలిస్టు తల్లిదండ్రులు ప్రతీకారంచేయడానికి పెద్ద గుంపులో అక్కడకు వచ్చారు. ఉభయ పక్షాలమధ్య సంఘర్షణ జరిగింది. ఉభయ పక్షాలవారు గాయపడ్డారు. అయితే, ఆస్తి నష్టం ఏమీ సంభవించలేదు. ఈ సంఘటనపై మళ్ళీ ఎట్టి అల్లర్లు జరుగలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది—అని తెలియజేశారు ముఖ్యమంత్రి.

తంజావూరువద్ద రైలు ప్రమాదం

ఇంజన్ పట్టాలు తప్పిన దుర్ఘటన

తంజావూరు, జూలై 8:— ఇక్కడకు 12 మైళ్ళ దూరంలో త్రివేండ్రమ్ ఫాస్టు ప్యాసెంజర్ ఇంజన్ పట్టాలు తప్పిపోయింది. ఇతర పెట్టెలలోని ప్రయాణికులకు ప్రమాదము సంభవించలేదు.

అయ్యనాపురం, బుడలూరు స్టేషన్లమధ్య ఈప్రమాదం సంభవించింది. రైళ్ళ రాక పోకలకు ఏర్పడిన అవరోధాన్ని తొలగింపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందిరాగాంధీ సూచనలకు అమెరికా హర్షం

వాషింగ్టన్, జూలై 8:— వియత్నామ్ యుద్ధాన్ని పరిసమాప్తం చేసి శాంతిస్థాపనకై జెనీవా సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న శ్రీమతి ఇందిరాగాంధి ప్రతిపాదనపట్ల అమెరికా హర్షాన్ని ప్రకటించింది. జెనీవా సభ ఎజెండాలో యుద్ధవిరమణ మొదటి అంశం కావాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించారు.

వియత్నామ్‌లో శాంతిస్థాపనకు తీసుకునే చర్యలన్నిటిపట్ల అమెరికా హర్షం ప్రకటించగలదని ఆయన అన్నారు.

ఆహార ధాన్యాల రవాణాపై కొత్త ఉత్తర్వు

హైదరాబాద్, జూలై 8:—ఆంధ్రప్రదేశ్ బియ్యం [తెలంగాణా ప్రాంతంలో రోడ్డు, జల మార్గాలపై రవాణా ఆంక్షలు] ఉత్తర్వు 1965, ఆంధ్రప్రదేశ్ ఆహార ధాన్యాల [రోడ్డు, జలమార్గాలపై రవాణా ఆంక్షలు] ఉత్తర్వు 1965 లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కంతటికీ వర్తించే విధంగా వెంటనే అమలులోకి వచ్చేట్లు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఆహారధాన్యాల [రోడ్డు, జల మార్గాలపై రవాణా ఆంక్షలు] ఉత్తర్వు 1966 ను అమలుపరచింది.

ఈ ఉత్తర్వుననుసరించి ఏ వ్యక్తి జంతువుపైగాని, బండిపైగాని, రోడ్డుపైగాని, జల మార్గాలపైగాని ఒకచోటినుంచి మరొకచోటికి బియ్యం తీసుకువెళ్లడంగాని, ఎగుమతి దిగుమతులు జరుపడంగాని ప్రభుత్వం ఇచ్చే పర్మిట్లకు భిన్నంగా జరుపరాదు. ఆహారధాన్యాల ఎగుమతి దిగుమతులను ప్రభుత్వంయొక్కగాని, ప్రభుత్వ అధికారంపొందిన ఒక ఆఫీసర్‌యొక్కగాని అనుమతి అవసరం కాగలదు.

ప్రభుత్వ అక్కౌంటుతో ఆహారధాన్యాల రవాణాసుగాని, సైనిక క్రెడిట్‌నోట్‌పై రవాణాసుగాని, తన సరుకులతో ప్రయాణికుడు తీసుకువెళ్ళే ఒకకిలోగ్రామ్ తూకంగల ఆహారధాన్యాలనుగాని, ప్రభుత్వంగాని, దాని అధికారంపొందిన ఆఫీసర్‌గాని, ఆహారధాన్యాల వాణిజ్య కార్పొరేషన్‌గాని ఇచ్చే పర్మిట్లపై ఏప్రాంతంలోగాని, ఒక బ్లాకు వెలుపలకుగాని భూభాగమందు తనస్వంత వినియోగానికి తీసుకొని వెళ్ళే ఆహార ధాన్యాలనుగాని ఈ ఉత్తర్వు వర్తించదు.

మద్రాసు, జూలై 9:—మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి శ్రీ అనంతనారాయణన్ సమక్షంలో నిన్న సాయంకాలం పర్మనెంటు జడ్జీగా శ్రీ ఎన్. కృష్ణస్వామిరెడ్డి పదవీప్రమాణం స్వీకరించారు.

అవసరాలకు నోచుకోని ఆంధ్ర రైతు బిడ్డలు

సమాజాభివృద్ధి విస్తరణ సభలో మంత్రి శ్రీ సుబ్బారెడ్డి విమర్శ

హైదరాబాద్, జూలై 9:—రైతులు నిరక్షరాస్యులు కావడమే మన వ్యవసాయరంగంలోని ప్రధానలోపమని ఆహార వ్యవసాయ శాఖామంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్‌కు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్సు సమావేశోత్సవంలో ప్రసంగిస్తూ, నేటికీ భారతదేశంలో రైతులు కాలదోషంపట్టిన పూర్వపు పద్ధతులలోనే వ్యవసాయం చేస్తున్నారని, దీనికి కారణం రైతులు నిరక్షరాస్యులు కావడమేనని, అందువల్లనే పరిశోధన అత్యంత అవసరమైనదని మంత్రి పేర్కొన్నారు.

వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ కేంద్రాలలో పరిశోధనాకార్యక్రమం ప్రారంభమైంది. తత్ఫలితంగా ఆహారోత్పత్తి పెరిగే అవకాశం ఏర్పడింది. ఆంధ్రదేశంలోని రైతులు ఎంతో వివేకవంతులు, పత్యపారిశ్రామికులు. వ్యవసాయంలోని అగుపుదిసుపు తెలిసినవారు. అయినప్పటికీ తమ సామర్థ్యానికి తగినట్లుగా ఆహారోత్పత్తి సాధించలేక పోతున్నారు. ప్లానింగ్‌లో వ్యవసాయావసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే దీనికి కారణం. స్పేర్‌పార్టులేకుండా ట్రాక్టర్లు వాడవలసిన అగత్యం ఏర్పడింది. ఇక ఎరువుల విషయం చూద్దామా అంటే ఎకరానికి అయిదు కిలోల ఎరువులు మాత్రమే ఇస్తున్నారు నీటిసౌకర్యమూ అంతకుముందులేదు. ఇన్నిలోటుపాట్లను పెట్టుకుని అధికోత్పత్తి సాధించమని అడగడం అర్థరహితం—అని శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు.

రాష్ట్రానికి 8 లక్షలటన్నుల ఎరువులు

ఈ సంవత్సరం చేరగలవని మంత్రి శ్రీ సుబ్బారెడ్డి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 8:—ప్రస్తుత సంవత్సరానికి రాష్ట్రానికి సుమారు 8 లక్షల టన్నుల ఎరువులు లభ్యంకాగలవని ఆహారవ్యవసాయశాఖా మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి నేడు రాష్ట్ర శాసనమండలిలో తెలిపారు. కర్నూలు జిల్లాకు నైట్రోజన్ ఎరువులను తగినంతగా సరఫరా గావించడంలో ప్రభుత్వ వైఫల్యంపై శ్రీ ఎస్. రామమంద్రయ్య [కమ్యూ] లేవదీసిన కాల్ ఎటెన్షన్ తీర్మానంపై మంత్రి పై ప్రకటన గావించారు.

8,938 టన్నుల కేటాయింపునకుప్రతిగా జూన్, నెలలమధ్య ఆ జిల్లాకు సుమారు 9,583 టన్నుల అమోనియం సల్ఫేట్ ఎరువులు పంపబడినట్లు మంత్రి చెప్పారు.

సరుకులో 30 శాతం నిల్వగాఉంచి ధరల పెరుగుదలను, చీకటిబజారు వ్యాపారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

శ్రీ ఎస్. టి. పి.వి. కూర్మాచార్యులు[ఇండి] లేవదీసిన మరొక కాల్ ఎటెన్షన్ తీర్మానంపై ప్రకటనగావిస్తూ, శ్రీ కూర్మం, శ్రీకాకుళం జిల్లాలో అన్ని చెరువులకు నీటిసరఫరాచేయడానికి ఒక పథకంతయారు చేయవలసినదిగా ప్రభుత్వం ఇంజనీర్లను అడిగినదని మంత్రి చెప్పారు. ఈవిషయమై పని చాలవరకుపూర్తయినదన్నారు.

శ్రీకూర్మం దేవాలయాలు స్వయంపోషకం కానందున ఆదేవాలయాల ఉద్యోగుల జీతాల స్కేళ్ళు నిర్ణయింపబడలేదని మంత్రి శ్రీవి.వి. గురుమూర్తి సభ్యునికిచెప్పారు. సింహాచలం దేవాలయంగ్రాంటులపై అవి ఆధారపడిన వన్నారు. సింహాచలం దేవాలయం ఉద్యోగులల్లో కొందరికి పెన్షన్లు చెల్లింపబడినవన్నారు.

ప్రతినెల రెండవ శనివారం సెలవు

ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, జూలై 8.—ప్రతినెలరెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించడానికి ఆంధ్రప్రభుత్వం నిశ్చయించింది. ఆనెలలో ఎన్ని సెలవు లున్నప్పటికీ రెండవశనివారం సెలవు దినంగానే పరిగణింపబడుతుంది.

హైదరాబాద్, ఎన్. జి. ఓ.ల సెంట్రల్ యూనియన్ విజ్ఞప్తిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ చర్య గైకొన్నది.

నాసర్ మద్దతు

(1 వ పేజీ తరువాయి)

రెండుదేశాలు అంతరంగికంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.

శ్రీమతి ఇందిరాగాంధి, చౌఎన్—లైల మధ్య సమావేశాన్ని ఏర్పాటుచేయడానికి నాసర్ ఎట్టి ప్రతిపాదన చేయలేదని తెలుస్తున్నది. శాస్త్రి బ్రతికున్న రోజులలో అల్జీర్స్ సమావేశాన్ని పురస్కరించుకుని భారత చైనా ప్రధానుల సమావేశం ఏర్పాటు చేయడానికి నాసర్ గత ఏడాదికూడా ప్రయత్నించారు.

నేటి చివరి సమావేశంతోనే వియత్నామ్ సమస్య ప్రస్తావనకు వచ్చింది. రెండు రోజులలోనూ ప్రధానంగా అరబ్ రిపబ్లిక్ భారత దేశాలు ఆంతరంగికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గురించి పరిశీలించారు.

బ్రియోనీ దీవిలో ప్రెసిడెంట్ టిటోతో సంభాషణలు జరిపిన అనంతరం మంగళవారం నాడు ఆమె మాస్కోకు బయలుదేరి వెడతారు.

వియత్నాంలో శాంతిసాధనకై ప్రెసిడెంట్ నాసర్, టిటోలతో కలిసి కొన్ని నూతన ప్రతిపాదనలు రూపొందించడానికి భారత ప్రధాని ప్రయత్నించవచ్చునని కయిరోలో, అధికార పత్రిక 'అల్ అహరాం' నేడు సూచించింది.

ప్రస్తుత ప్రపంచ సమస్యలను ప్రత్యేకించి వియత్నాం సమస్యను పరిష్కరించే విషయంలో అలీన రాజ్యాల విధానాన్ని సమన్వయించి మరింత దృఢమైన పాత్ర నిర్వహించవలసిన ఆవసరాన్ని ప్రెసిడెంట్ నాసర్, శ్రీమతి ఇందిరా గాంధి నిన్న తమ సంభాషణలలో అంగీకరించినట్లు ఈ పత్రిక ప్రకటించింది.

వియత్నాంలో శాంతిసాధనకై ఒకమూడుదశల ప్రణాళికను సూచిస్తూ, మొన్నరాత్రి ఢిల్లీ రేడియోలో ఒక ప్రకటన చేసిన కొద్ది గంటలలోనే శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఇక్కడికి వచ్చారు.

వివిధ ప్రపంచ సమస్యలపైన, ఉభయ దేశాలకు సంబంధించిన సమస్యలపైన గత రాత్రి సమగ్రమైన చర్చల అనంతరం ప్రెసిడెంట్ నాసర్, శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ తిరిగి సంభాషణలు జరిపారు.

హైదరాబాద్ పి. ఐ. బి. కొత్త అధికారి

హైదరాబాద్, జూలై 9:— హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా శ్రీ టి. ఎస్. మూర్తి జూలై 7 వ తేదీన చార్జీ తీసుకున్నారు. ఇదివరలో ఆపదవిలోవున్న శ్రీ ఎస్. సీతారాం నేఫా ప్రాంతం ఫీల్డ్ పబ్లిసిటీ రీజనల్ ఆఫీసర్‌గా షిల్లాంగ్ బదిలీచేయబడ్డారు.

అసెంబ్లీలో రెవిన్యూ మంత్రి గైరుహాజరు

స్పీకర్ విచారం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— నేడు శాసనసభలో ఒక కాల్‌అటెన్షన్ తీర్మానం వచ్చినపుడు రెవిన్యూ మంత్రి శ్రీ యస్. రామచంద్రారెడ్డి సభకు గైరుహాజరుకావడంపట్ల స్పీకరు శ్రీ బి. వి. సుబ్బారెడ్డి విచారంవ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో గత రెండేళ్ళుగా పేద వారు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వలేక పోయినందుకు శ్రీ పోతుల గున్నయ్య, శ్రీ కె. గున్నయ్య, రెవిన్యూమంత్రి కొక కాల్‌అటెన్షన్ తీర్మానం తెచ్చారు.

కాని రెవిన్యూ మంత్రి సభకు హాజరుకాలేదు.

ఈ తీర్మానానికి రెవిన్యూ మంత్రి సమాధానం యివ్వకపోవడం విచారకరమని స్పీకరు అన్నారు. రెవిన్యూమంత్రి ఈతీర్మానాన్ని జూలై 6వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి బదిలీ చేశారు.

సాంఘిక సంక్షేమ మంత్రి ఏదో చెప్ప యత్నించగా "స్పీకరు అందుకుని దానికి నేను బాధ్యురాలిని కానని ఇపుడు మీరు చెప్పనక్కర లేదు. మీరుగాని, రెవిన్యూమంత్రిగాని సమాధానం యివ్వాలి. చెప్పలేకుంటే ఆ సంగతే చెప్పండి" అని తీర్మానాన్ని జూలై 12కు వాయిదా వేశారు.

యూరప్ రాజ్యాల మహాసభ

జరపాలని వార్సా రక్షణసంధి దేశాల సూచన

బుఖారెస్టు, జూలై 9:—యూరపుభద్రతకై తగినచర్యలుతీసికొనడానికి కమ్యూనిస్టు రాజ్యాలతోకలసి యూరపురాజ్యాల సమావేశాన్ని అంగీకరించి పాశ్చాత్య రాజ్యాలమధ్యగల 'ఇనుప తెరను' తొలగించడానికితోడ్పడవలసినదని పశ్చిమ యూరపు రాజ్యాలకు వార్సాకూటమి రాజ్యాల నాయకులు విజ్ఞప్తిచేశారు.

యూరపురాజ్యాల సమావేశానికి విజ్ఞప్తితోపాటు, యూరపుభద్రతకు అమెరికానుండి తీవ్ర ప్రమాదం కలదని వార్సా రాజ్యాలు ఆరోపించాయి.

బుఖారెస్టులో ఏడురాజ్యాల శిఖరాగ్ర సభ ముగిసిన అనంతరం రాష్ట్ర తదితర తూర్పు యూరపు రాజ్యాల నాయకులు తమ దేశాలకు తిరిగి వెళ్ళారు.

కేరళకు 37,500 టన్నుల బియ్యం

ఆంధ్రనుండి జూలైలో సరఫరా

త్రివేండ్రం, జూలై 8:—జూలైలో ఆంధ్రప్రదేశ్‌నుండి కేరళకు 37,500 టన్నుల బియ్యం లభించగలవు. కృష్ణాజిల్లా కలెక్టరు విజయవాడలో జరిపిన సమావేశానికి హాజరైన రాష్ట్ర సివిల్ సప్లయిల కమిషనర్ శ్రీ సి. థామస్ నేడిక్కడకు వచ్చారు. కేరళకు బియ్యం సరఫరా విషయాన్ని పై సమావేశంలో చర్చించారు.

డాక్టర్ ఎం.ఎస్. లక్ష్మీనరసయ్య

హైదరాబాద్, జూలై 8:— పంచాయతీరాజ మంత్రి డాక్టర్ యం. యస్. లక్ష్మీనరసయ్య ఈనెల 10 వ తేదీన నల్గొండజిల్లా నక్రేకల్లు వెడతారు.

పట్టువలె మృదువైన మనోహరమైన మీ వెంట్రుకలను నిలుపుకొనుటకు
మీకు బెంగాల్ కెమికల్ వారి కాంతరిడైన్ హేరాయిల్ కావలెను

బెంగాల్ కెమికల్
కలకత్తా * బొంబాయి * కాన్పూరు

పోల్సన్స్
అగ్రగణ్యం

సువాసనలో • రుచిలో • రంగులో

మీ ట్రాన్సిస్టర్ రేడియో టేబిల్ మోడల్ కానివ్వండి, లేదా పోర్టబుల్ మోడల్ కానివ్వండి, 'ఎవరెడి' ట్రాన్సిస్టర్ బ్యాటరీ దానిని బేషుగ్గా పనిచేసేటట్లు కాపాడుతుంది


మీ రేడియోకి అవసరమైనదేదో రేడియో డీలర్‌ని సంప్రదించండి. అది నిర్దుష్టంగా పనిచేస్తుంది.


నెం. 286 రు. 9.75*
నెం. 266 రు. 4.75*
నెం. 216 రు. 4.50*
నెం. 276-పి రు. 5.75*
*పన్నులు అదనం
UNION CARBIDE యూనియన్ కార్బయిడ్ ఇండియా లిమిటెడ్
EWTUC 2378 RB

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఆంధ్రప్రదేశ్‌లోఅన్నిజిల్లాలలోనేకాక, అన్ని ముఖ్యపట్టణములలోను, టాకీ టీ అమ్ముటకు పుత్సాహవంతులైన సేల్సుమెన్‌లు, సేల్సు ప్రమోటర్లు కావలెను. దరఖాస్తులు జూలై 30 లోగా ఈక్రింది అడ్రసుకు పంపవలెను.

M/s. CAPTAIN ENTERPRISES, Durga Agraharam, Vijayawada-2.

మాదాసు, ఆర్ట్సు ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే తయారుచేయబడు 'Devare' వెల్డింగ్ ఆర్క్ ఎలక్ట్రోడ్స్ అమ్మకమునకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరసర్కార్ జిల్లాలకు స్టాకిస్టులు కావలెను. వివరములకు:

శ్రీ రేవతి ఏజన్సీస్,

'డేవార్' ఆర్క్ ఎలక్ట్రోడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, కాన్వెంటువీధి, విజయవాడ—1.

మెషినరి

త్రిగ్గుమేకులు, గుండీలు, దువ్వెనలు, పెంకులు, మొసాయిక్ టైల్సు, పెయింటు, సిరా, ఆటవస్తువులు, బిస్కట్లు, అట్టపెట్టెలు, కుట్టు పనిముట్లు, కలరా ఉండలు, కర్పూరం లేక మందు బిళ్లలు, మరియు కన్ఫెక్షనరీ, బాక్ సైండింగు, కుమ్మరి సామాను, ఔషధములు, సీటు మెటలుపిన్నులు, వర్కుషాపుయంత్రములు, షేరింగ్ ప్రెస్సులు మొదలగునవి తయారుచేయుటకు కావలసిన మెషినులు తయారుచేయువారు,

ORIENTAL MACHINERY (1919) PVT. LTD., P. 12, Mission Row Extn, Calcutta-1.

ట్రెయినింగ్

ప్రభుత్వ ఉద్యోగ అవకాశములుగల టెలిఫోన్ ఆపరేటర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్లుగను శిక్షణపొందుటకు P.U.C., H S C S.S.L.C., Matric పాస్ లేక ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులు కావలెను. వివరములకు రు. 1—00 ఎం. ఓ. ద్వారా పంపవలెను.

PRINCIPAL, V. T. T. COLLEGE, Regd by Govt. M. J. Road, Door No. 8/972, WARANGAL, A.P.

పుస్తకములు

మహాపురుషాది యోగము లు ఎం రు 5—00

ఉత్తమ స్త్రీ లక్షణ గ్రంధము.

[illegible]

జాతక పుస్తకములు 28

[illegible]

RAMAKANT BROS, 480, Shanwarapeth Poona-2

EDUCATIONAL

మెట్రిక్. ఎస్. ఎస్. ఎల్. సి., పి.యు.సి (గ్రాడ్యుయేట్సు), తప్పినవార కూడా డి కాం. బి.కాం., యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. పోస్టల్‌ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపాలి.

కాస్మోపాలిటన్ కాలేజీ, హైదరాబాద్.27

Estd. 1956. Phone: 727

విజయా ఇంజనీరింగ్ కాలేజి

స్టేషన్‌రోడ్డు, గుంటూరు.—1.

COURSES OFFERED

A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్‌సీర్సు—డ్రాఫ్ట్స్‌మన్ కోర్సులు

వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్.

క్రాఫ్ట్ టీచర్సు ట్రెయినింగు కోర్సులు

1. ఆదర్శ టెక్నికల్ (టయిలరింగుస్కూలు, కల్పనా బిల్డింగ్స్, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా [బాలురకు ప్రవేశం]
2. స్వరాజ్య సాంకేతిక విద్యానిలయం, బోసు రోడ్డు, తెనాలి, గుంటూరుజిల్లా [స్త్రీలకు, బాలికలకు మాత్రమే ప్రవేశం].
3. శ్రీ వెంకటేశ్వర టెక్నికల్ (టెయిలరింగ్ స్కూలు, తిరుపతి. [యువతి, యువకులకు ప్రవేశం] చిత్తూరుజిల్లా

పై మూడు స్కూల్సు యందును, 66-67 విద్యా సం: రములకు యువతీ యువకుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతగలవారికి ఉచిత భోజనము.

1 స్పిన్నింగ్, హేండ్‌లూమ్, [కం] అగ్రికల్చర్ [బాలురకు]

2 టైలరింగ్, కటింగ్, యంబ్రాయిడరి, డ్రస్సుమేకింగ్, లేసు, పిడిల్‌వర్కు, డాల్సు మేకింగ్, జేము వర్కు (స్త్రీలకుమాత్రమే.

శిక్షణ కాలము 2 సం: రములు. పూర్తి అయిన తరువాత సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌వారిచే [ఎ. ఎస్. ఎల్. సి.] ఒసగబడును, సదరు సర్టిఫికెట్లు పొందినవారు, గవర్నమెంటువారి స్కూల్సు హైస్కూళ్ళ ఉపాధ్యాయులుగా పనిచేయ అర్హత కలిగియుందురు.

కరస్పాండెంటువారికి రు 2—00 ల [ఎం. ఓ.] ద్వారా పంపుతూ మీయొక్క అర్హతలు తెలుపు దరఖాస్తుతో వచ్చు స్కూల్సు యందు అడ్మిషన్ జరుగును,

గమనిక: 8 వ తరగతి ఉత్తీర్ణులు కాని వారికి రాత్రికాలమందు మెట్రిక్‌క్లాసులు జరుపబడును.

మేనేజరు అండ్ కరస్పాండెంటు.

కనపడుటలేదు

లింగాడి పిళ్లై. పేరు సుబ్బా. 12. 13 సం. వయస్సు, సుంగ్రాని ముఖము, చామనచాయ, తెల్లని చొక్కా, నిక్కరు. 6—6—66 నుండి కనుపడుటలేదు. జాడ తెలిపిన వారికి రు. 100— బహుమతి యివ్వబడునని యిందుమూలముగా తెలియజేయడమైనది.

కొడాలి ఉమామహేశ్వరరావు, ప్రజాశక్తి నగర్, విజయవాడ—2.

ఔషధములు

"ప్రాస్టటిన్" మొలలకు, బగందరములకు, "మణి భ్రంగాల్" శిరోవ్యాధులకు చికిత్స నివారిణి. వివరములకు 15 పైసల తపాలా బిళ్ళలంపుము. డా. పి. చార్లెస్‌డేవిడ్, బాస్టిన్సుపాలెం, విజయవాడ.

కావలెను

మెట్రిక్యులేషన్ తరగతికి ఆల్జీబ్రా, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులు చెప్పుటకు బి.ఏ. లేక బి. ఎస్‌సి. [తప్పినను, ప్యాసయినను] చదివినవారు, తెలుగు బోధించుటకు పండిట్లు కావలెను.

ఈ క్రింది అడ్రసుకు దరఖాస్తులు వ్రాయగోరుతాము.

ప్రిన్సిపాల్,
విద్యా నికేతన్, మంచాళ పొన్నూరు, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.

EDUCATIONAL

శ్రీ నవభారతి కాలేజ్

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూల్ మల్కిపురం, రాజోలు తాలూకా, తూ. గో.

సదరు వృత్తి విద్యాశిక్షణ కేంద్రం 1965—66 సం. రం. లో స్థాపించబడి నడుపబడుచున్నది. ఈ శిక్షణ కేంద్రములో 66—67 సం. ప్రవేశము కోరు విద్యార్థి విద్యార్థినులనుండి 20—7—66 తేదీ లోగా దరఖాస్తులు కోరబడుచున్నవి.

విద్యార్హతలు:— కనీసం 5 వ తరగతి ప్యాసైన ఆపై విద్యార్హతలు కలవారై వుండవలయును. దరఖాస్తు ఫారములు పొందగోరువారు మేనేజరు అండ్ కరస్పాండెంట్‌గారికి పేరిట 15 పైసలు పోస్టేజి స్టాంపు కవరుతో పెట్టవలెను పూర్తి చిరునామా వ్రాసి డి. 25—7—66 తేదీలోగా పంపించి దరఖాస్తుఫారం పుచితముగాపంపబడును

ఇందు నేర్పబడు కోర్సుల వివరములు:
1. వీవింగ్ — అగ్రికల్చర్ 2 సం.
2. టైలరింగ్, లేసు. ఎంబ్రాయిడరి 2 సం.
3. కార్పెంటరీ కాబినెట్ మేకింగ్ 3 సం.

పై శిక్షణకాలమందు బాల బాలికలకు వేర్వేరుగా వుచిత భోజన వసతులుకలవు.

మేనేజరు అండ్ కరస్పాండెంటు.

టెండరు నోటీసులు

గంపలగూడెం గ్రామ పంచాయతి

కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా గంపలగూడెం గ్రామ పంచాయితీకి యీ క్రింద ఉదహరించిన వస్తువులు సప్లయి చేయుటకు ది. 20—7—66 తేదీ సాయంత్రము 3 గంటలవరకూ సీలువేయబడిన టెండర్లు సదరు పంచాయతీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారికేగాని లేక వారి అనుమతి పొందినవారికేగాని తీసుకోబడి అదే రోజు సాయంత్రము 3—30 గంటలకు తెరవబడును. డిపాజిట్టు కట్టని టెండర్లు అంగీకరింపబడవు. ఇతర వివరములు పంచాయతీ పనిచేయు కాలములో తెల్సుకోవచ్చును.

1. Stencil copying machine 1
2. Ink Tuber 1 కి
3. Stencil paper 100 కి
4. Stencil pen 1

డిపాజిట్టు రూ. 50.00

(సం) ఎం, జె. మార్టిన్, ఎగ్జిక్యూటివు ఆఫీసర్.

చిన్నగంజాము గ్రామ పంచాయతి

గుంటూరుజిల్లా బాపట్ల తాలూకా చిన్నగంజాము పంచాయితీకి యీ క్రింది సామానులు సప్లయి చేయుటకు టెండర్లు ది 19—7—66 వ తేదీ మంగళవారము సాయంత్రము 2 గంటలవరకు సీలు వేసిన టెండర్లు యీ పంచాయతీ కార్యనిర్వాహాధికారిగారికేగాని, వారి అనుమతి పొందిన వారికేగాని తీసుకోబడును. అదే రోజు మధ్యాహ్నము 2—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షములో టెండర్లు తెరువబడును. డిపాజిట్టు లేని టెండర్లు అంగీకరింపబడవు. మిగతా వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకోవచ్చును.

1. విగానియులు సిబ్బందికి ఖాకీ డ్రిల్లు నిక్కర్లు, షర్టులు, టోపీలు, చెప్పులు, సప్లయిచేయుట.
చెల్లించవలసిన ధరావతు రూ. 20 00
2. ఆర్. సి. సి. తూములు మరియు చెత్త కుండీలు.
చెల్లించవలసిన ధరావతు రు. 60.00
3. పెద్ద బక్కెట్లు, యినుప బుంగలు, పారలు .....
చెల్లించవలసిన ధరావతు రు. 5.00

షరా:— 1. బట్టలు హోల్ సేల్, రిజిస్టరు కంపెనీలు మాత్రమే టెండరు పెట్టవలెను.

2. ఆర్. సి. సి. తూములు, చెత్త కుండీలు ప్రభుత్వమువారిచే అప్రూవు చేయుబడిన కంపెనీలవద్ద నుండి మాత్రం తీసుకోబడును.

ప్రభుత్వమువారిచే అప్రూవు చేయబడిన నిబ్రవతిని వాకు సూపించి దాని ఏకలను టెండరుకు జతపర్చవలెను.

(Sd) D. DAVID. EXECUTIVE OFFICER.

పోచంపాడు ప్రాజెక్టు కేటాయింపులో కోత

—రెవిన్యూమంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:—పోచంపాడు ప్రాజెక్టుకుగాను 1965—66 లో రు. 2.2 కోట్లు ప్రభుత్వం కేటాయించినదని, అయితే నాలుగవ ప్రణాళిక తొలిసంవత్సరం కేటాయింపులో కోత విధించినందున ఈ ప్రాజెక్టు కేటాయింపుకూడా 1966—67లో రు 1.2 కోట్లకు తగ్గించబడినదని ఇరిగేషన్‌మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి, శాసనసభలో శ్రీ ఎన్. వెంకటస్వామికి, శ్రీ పి. గున్నయ్యకుసమాధానం ఇస్తూ తెలియజేశారు.

శ్రీ టి. కె. ఆర్. శర్మకు సమాధానం ఇస్తూ మంత్రి నాగార్జునసాగర్‌నిర్మాణం తొలిదశలో నెల్లూరుజిల్లా దర్శి తాలూకాలోని మూసీనది ఎలకూ కొనసాగించబడుతుందని చెప్పారు.

నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు క్రింద స్వాధీనపరచుకున్న భూములకు నష్టపరిహారం తొలిగా (కొంతమేరకే ఇవ్వబడ్డాయని, పాముల్ని కావలసిన రైతులు దరఖాస్తులు పెట్టుకొని ఉన్న పుస్తకోకపునుని అయిన అన్నారు.

ప్రాజెక్టు పూర్తయి 20 ఏండ్లు అయినా నష్టపరిహారం చెల్లించడంలో ఇంత ఆలస్యం ఎందుకైనదని శ్రీ పి. పర్వతరెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఈ విషయం తెలియకపోవడంవల్ల, సొమ్ముకోసం వారు దరఖాస్తులు పెట్టుకోనందువల్ల ఆలస్యం జరిగినదని మంత్రి తెలియజేశారు.

కుశస్థలినదిపై ప్రాజెక్టు

చిత్తూరు జిల్లాలో పుత్తూరు తాలూకాలోని కుశస్థలి నదిపై అమ్మపల్లివద్ద నిర్మించదలచిన మధ్య రకం ప్రాజెక్టును చతుర్థ ప్రణాళికలో చేర్చలేదని, మద్రాసు ప్రభుత్వం నుండి కొన్ని అభ్యంతరాలు రావడమే దీనికి కారణమని శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ పథకానికి మొత్తం రు. 23 లక్షలు వ్యయం కాగలదని అంచనావేసినట్లు ఆయనచెప్పారు. ఈ ప్రాజెక్టు చేపట్టితే మద్రాసులోని రెడ్‌హిల్స్ మున్నగు ప్రాంతాలకు సీటి సరఫరా దెబ్బతింటుందని మద్రాసు ప్రభుత్వం కేంద్ర జల, విద్యుచ్ఛక్తి కమిషన్‌కు అభ్యంతరం తెలిపినదని ఆయన అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు.

నాగార్జున సాగర్‌కు చెందిన పనివారు దాదాపు5 వేలమంది హెచ్చు వేతనాలుకోరుతూ 1965 డిసెంబరు27 నుండి చట్టవిరుద్ధమైన సమ్మె ప్రారంభించారని, ఈ పనివారు గుర్తింపబడని యూనియన్‌కు చెందినవారని శ్రీ ఎన్. వేమయ్యకు, శ్రీ ఏ. రామచంద్రారెడ్డి [కమ్యూనిస్టులు] కిసమాధానమిస్తూ శ్రీ సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ పనివారికి కంట్రాక్టర్లు వేతనాలు చెల్లిస్తున్నారనిఆయనఅన్నారు.

శ్రీ సి. విఠల్‌రెడ్డి, శ్రీ ఎస్. మోహన్‌రావులకు సమాధానం ఇస్తూ, ఇరిగేషన్‌మంత్రి, మెదక్‌జిల్లాలోని నరసాపూర్ తాలూకాలో వెంకటరావుపేటలో గల బియ్యం మిల్లులో జూన్7న ప్రత్యేక పోలీసు సిబ్బంది147.7 క్వింటాలు బియ్యం పట్టుకున్నదని తెలియజేశారు. నిల్వలు ప్రకటించనందున ఈచర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంలో విదంబరయ్య అనే ఆతన్ని అరెస్టుచేసిజామీను మీద వదలిపెట్టారని, కేసు దర్యాప్తు సాగుతున్నదని ఆయన అన్నారు.

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

ప్రతి గురువారం పక్షపత్రికకు కమీషను పద్ధతిమీద ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను. వివరములకు :

గురూజీ పబ్లి షర్, 397—ఎ, ట్రిప్లికేన్ హైరోడ్డు, మద్రాసు—5.

ప్రతి మనోహరమైన డిజైన్ల 1967సం. పు బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. సాదా పటములకు కూడ కలవు. ధారాళమైన కమిషను. వివరములకు:

MOORTHY OFFSET PRINTERS, New Road, Sivakasi

EDUCATIONAL

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల పాలెం, మహబూబ్‌నగర్ జిల్లా

ఎంట్రెన్సు, డి. ఒ. ఎల్. బి. ఒ. ఎల్. [సంస్కృత తెలుగు] తరగతులలో సీట్లు యింకను ఖాళీ ఉన్నవి. ఏమియు చదువక వ్యర్థులైన వారికి ఎంట్రెన్సు వరప్రసాదము. ఎంట్రెన్సులో చేరుటకు ఏమియు ప్యాసయి ఉండనవసరము లేదు. హెచ్. ఎస్. సి. కంపార్టుమెంటల్ ఐనను, ఎస్. ఎస్. ఎల్. సి. కంప్లీటు అయినను డి. ఒ. ఎల్. లో చేరవచ్చును. నెలకు 60 రు.లు స్టయిపెండు లభించవచ్చును. రు. 2 లు మనియార్డరుద్వారా పంపినచో ఆడ్మిషను ఫారము, ప్రాస్పెక్టస్ పంపబడును.

తాళ్లపల్లి విశ్వనాధశర్మ, ఎం. ఏ. ప్రిన్సిపాల్.

అమ్మకము

ఒక గార్లిక్ మోడల్ ఎస్. ఆర్. 32 "ఇకాయ్‌మై క్రేసెస్ రోడ్డు రోలరు సం. 65034 యింజన్‌కైపు పి. హెచ్. 2 సం. 62056 వి. బి. ఎస్. రేటింగ్సు 12.5 బి. హెచ్. పి. 1500/ఆర్ఫ్ " మినిట్ గార్లిక్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, 38/3 మౌంట్ రోడ్డు, మద్రాసువారిచే 1965 లో సప్లయిచేయబడి, మంచి కండిషన్‌లోవున్న భారత్ సేవక్ సమాజ్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌కు చెందినది, బహు అరుదుగా వాడబడినది అమ్మకమునకు దొరకును

రోలరును శ్రీ విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ యింజనీరింగ్ వర్క్సు, పెనుగొండ, ప. గో. జిల్లావద్ద పనివేళలలో చూచుకోవచ్చును.

ఆఫర్లు చేర్మన్, భారత్ సేవక్ సమాజ్, ఏ. పి. హైదరాబాద్, గగన్‌మహల్ రోడ్ దోమల్‌గూడ, హైదరాబాద్—29 కి పంపవచ్చును.

డాక్టర్ బి రామకృష్ణారావు, చేర్మన్.

టెండరు ప్రకటన

కోరుకొల్లు గ్రామ పంచాయతీ

Roc. No. 50/66 Dated 1-7-66

కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా కోరుకొల్లు గ్రామపంచాయితీకి 1966-67 సం. ఈదిగువతెల్పిన ఆఫీసు ఫర్నీచర్ సప్లై చేయుటకుగాను డి. 15—7—66 తేదీ సాయంత్రము 4 గంటలవరకు పంచాయతీ ఎగ్జిక్యూటివు ఆఫీసరు వారికే తీసుకొనబడును. అదేరోజు 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరవబడును. మిగిలిన వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకోవచ్చును.

1. బీరువా 2 తలుపులు గలవి యునుపది 1
చెల్లించవలసిన ధరావతు రు. 10—
2. ఆఫీసు టేబిలు యునుపది 1
చెల్లించవలసిన ధరావతు రు 10—
3. ఆఫీసు కుర్చీలు ప్రేముతో యినుపవి 2
చెల్లించవలసిన ధరావతు రు. 10—
4. రికార్డు రాకులు యినుపవి 6'—3"× 3'—0×0—15" 2
చెల్లించవలసిన ధరావతు రు. 10—
5. పిజన్ హోల్ అల్మైరా పూర్తి పాలిష్‌తో టేకుఫుడ్ 1
చెల్లించవలసిన ధరావతు రు. 10—
6. ఆఫీసు నేమ్ బోర్డు 4'×2' తెల్లరేకుది కోయ్యచట్రముతో పెయింటింగుతో సహా 1
చెల్లించవలసిన ధరావతు రు. 5—
7. గ్రంథాలయము నేమ్‌బోర్డు 3'—1-'6" తెల్లరేకుది కోయ్యచట్రముతో పెయింటింగ్‌తో సహా. 1
చెల్లించవలసిన ధరావతు రు. 5—

గ్రామ పంచాయతీ కార్యాలయం,

పి. వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి.

తెలంగాణాకు కేటాయించిన విద్యార్థి వేతనాలు

సెయింట్‌పాల్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— తెలంగాణా ప్రాంతానికి ఈ సంవత్సరం కేటాయించిన ఇరవై విద్యార్థి వేతనాలలో ఏడు వేతనాలు హైదరాబాద్‌లోని సెయింట్‌పాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకులభించినవి. విద్యార్థి తెలివితేటలననుసరించి ఈ వేతనాలు ఒసంగబడతవి.

క్రిందటి సంవత్సరం హెచ్. ఎస్. సి. పరీక్షలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభకు ఈ పాఠశాల భవనాల నిధికి రు. 25 వేల మొత్తం యివ్వబడినది. హెచ్. ఎస్. సి. పరీక్షకు వెళ్ళిన ఈపాఠశాలలో విద్యార్థులందరూ అంటే ముప్పదియిద్దరు కృతార్థులయారు. సిరిలో 29 మంది మొదటి డివిజన్‌లో, మిగిలిన ముగ్గురు రెండవ డివిజన్‌లో కృతార్థులయారు.

మిగిలిన పదమూడు విద్యార్థి వేతనాలు, సెయింట్ ఆన్ బాలికా ఉన్నతపాఠశాల, సెయింట్ ఫ్రాన్సిస్ బాలికా హయ్యర్ సెకండరీస్కూలు, [సికింద్రాబాద్] విద్యార్థులకు లభించినవి.

ఈ మూడు పాఠశాలలను సెయింట్‌గాబ్రియల్ సోదరులు నిర్వహిస్తున్నారు.

శ్రీ కె.వి.నారాయణరెడ్డికి సన్మానం

హైదరాబాద్, జూలై 7 :— యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీలో మిగిలిన పద్దెనిమిది మందిని కాంగ్రెసు పార్టీలో విలీనంచేసుకున్న సందర్భంగా, వెనుక ఆ పార్టీ నాయకులైన శ్రీ కె. వి. నారాయణరెడ్డికి సన్మానం జరిగింది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, శాసనమండలి అధ్యక్షులు శ్రీ బస్వమయ్య, ఆ. ప్ర. కాం. కమిటీ అధ్యక్షులు శ్రీ పి. తిమ్మారెడ్డి, చాలమంది శాసనసభ్యులు హాజరయ్యారు ముఖ్యమంత్రి శ్రీనారాయణరెడ్డికి పుష్పహారం వేశారు. "ఆంధ్రజనత" సంపాదకులు శ్రీ పి. నాగేశ్వరరావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కన్వీనరు శ్రీ బాలిరెడ్డి సభికులకు ఆహ్వానం అందజేశారు.

జూలై 12నరక్షణశాఖ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ, జూలై 9:— అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య నాయకులు నిన్న యిక్కడ రక్షణమంత్రి శ్రీ వై. బి. చవాన్‌తో సంభాషణలు జరిపిన అనంతరం కూడా, జూలై 12న లాంచనప్రాయంగా సమ్మె చేయడానికే నిశ్చయించుకున్నారు.

శాశ్వత సంప్రతింపుల యంత్రాంగాన్ని పునరుద్ధరించవలసినదిగా కోరుతూ రక్షణ ఉద్యోగులు ఈ సమ్మె చేయనున్నారు. సమ్మెను విరమించుకోవలసినదిగా శ్రీ చవాన్ చేసిన విజ్ఞప్తిని వారు నిరాకరించారు.

ఇందిరా రాకను కయిరో ముర్రింపు (?)

[ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి]

కయిరో, జూలై 9:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నాసి కయిరోలోని ఈజిప్షియన్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. భారత ప్రధానిగా ఆమె తొలిసారిగా కయిరోలో ఆ సందర్శించినప్పుడు వారు ఆశ్చర్య చకితులయిపోయారు. ఆయితే అప్పటికన్నా, నాజాకు గాబట్టి ఇప్పుడిరె ధరించినప్పుడు ఆమె వారు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది.

ఇంతవరకు రాజకీయరంగాలు పురుషులకే సదిమిత—అని ఈ ఈజిప్షియనుల అభిప్రాయం. అయితే ఆమె కరుడు కట్టిన రాజకీయ సమస్య లను కూడా అవలీలగా పరిష్కరించుకుంటూనప్పుడు అంతర్జాతీయ రాజకీయరంగంలోని ఒక సమానస్థానం లభించింది.

టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రధాని పదవిని ప్రతిభావంతంగా నిర్వహిస్తూ "రాజకీయాలు పురుషులకు మాత్రమే పరిమితమవున్న దురభిప్రాయాన్ని పటాపంచలు చేశారు కదా" అని ప్రశ్నించగా దానిని ఆమె వ్యక్తిగతమైన అభినందనగా గ్రహించడానికి నిరాకరించారు.

స్త్రీలు ఎన్నటికీ పురుషులకు తీసిపోరని ఆమె నొక్కి వక్కాణించారు.

"మేము ముగ్గురు యుద్ధాలవంటివాటిలో పాల్గొనలేకపోవచ్చు కానివిసుగవారికంటే ఏమిగుడు లేకే కన్నా సహిష్ణుత ఎక్కువ" అన్నారు.

ఒక ఎర్ర గులాబీని తన పెదవులకు దగ్గరగాపెట్టుకొని ఆమె అన్న ఈ మాటలను ఆరబ్ ప్రజలు టెలివిజన్‌లో విన్నారు. సుము దుర పుండుహాసంతో ఆమె ఈ ఒక్కమాటతో పురుష పుంగవుల అధిక్యాన్ని గురించినబడా యున్నై దెబ్బ తీసింది.

ఈజిప్షియన్‌నాయకులతో ఒక వంక ప్రపంచ సమస్యలపై సంభాషిస్తూ ఆన కుటుంబంలోనివారి కందరకు నెహ్రూకుటుంబంలోనివారి పేర్లే పెట్టిన ఈజిప్షియన్ కార్మికునితో సంభాషించడం, పురాతన ఈజిప్షియన్ శిథిలాలతోపాటు నైల్‌నదీతీరంపొడుగున వెలసిన సస్య క్షేత్రాలను దర్శించడం, ఈజిప్షియన్ పిరమిడ్లను గురించి తెలుసుకొంటూ వియత్నాం సమస్యా పరిష్కారావకాశాలనుగురించి చర్చించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ విధానాలను రూపొందించుకొనడంలో మహిళలు ఎంతమాత్రం తీసిపోరని శ్రీమతి ఇందిరాగాంధీ నిరూపించుకుంది.

బస్సురూట్ల స్వాధీనానికి గడువు నిర్ణయించలేదు

—శాసనసభలో మంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 9:— రాష్ట్రంలో బస్సు రవాణాను జాతీయం చేసే కార్యక్రమాన్ని ఏలోగా చేదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించడ మేమీ జరగలేదని రవాణాశాఖ మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి నేడు శాసనసభలో తెలియజేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీ ఎస్. వెంకయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం యిస్తూ మంత్రి, తాను ఏయేబస్సు రూట్లను చేపట్టవలసినదీ నిర్ణయించుకునేది రోడ్డు రవాణా కార్పొరేషనని, కార్పొరేషన్ అట్టి నిర్ణయం చేసిన తరువాత ప్రభుత్వం దానిని ఆమోదించవలెను లేక. ఏమైనా సవరణలు చేయడమో జరుగుతుందని అన్నారు.

తగినంతగా నిధులు, బస్సులు మున్నగునవి లభ్యం కావడంపై కొత్త బస్సురూట్లను స్వాధీనం చేసుకునే విషయం ఆధారపడివుండగలదని మంత్రి తెలియజేశారు. చాలా దూర ప్రయాణంచేసే రూట్లు, జిల్లావారీగా కాక, రూటు వారీగా చేపట్టడానికి కార్పొరేషన్ ఇటీవల నిర్ణయించిందని కూడా మంత్రి చెప్పారు.

కర్నూలుజిల్లాలో బస్సు రవాణాను జాతీయం చేసే విషయంలో వచ్చిన అభ్యంతరాలను గురించి ప్రభుత్వం ఆలోచించినదని, ఈ వ్యవహారం యిప్పుడు ప్రభుత్వ పరిశీలనలో వున్నదని త్వరలోనే దీనిపై ఒక నిర యం తీసుకోడం జరుగుతుందని శ్రీ గురుమూర్తి వివరించారు.

రాజ్‌భవన్ వార్తలు

హైదరాబాద్, జూలై 9:— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ ఎస్. డి. కృష్ణారావు నిన్న ఉదయం రాజభవన్‌లో గవర్నరు శ్రీ పట్టం థాణుపిళ్లై సమక్షంలో పదవీప్రమాణం స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు, ఉద్యోగులు తదితరులు హాజరైనారు.

వర్జీనియా పొగాకు ఎగుమతి లైసెన్సు

ప్రభుత్వ ప్రకటన

బొంబాయి, జూలై 9:— బ్యారన్ వర్జీనియా పొగాకు స్వేచ్ఛగా ఇకముందుకూడా ఎగుమతి చేయడానికి, నౌకాబిల్లులపైనే లైసెన్సు యివ్వడానికి వీలుకల్పిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అయితే పొగాకు ఎగుమతి అభివృద్ధి వ్యవహారాల మండలినుంచి ప్రతిరకం పొగాకు కనీస కొత్త ధరకు సంబంధించిన సర్టిఫికేటును జతపరచాలి. ఎగుమతి చేయదలచిన పొగాకురకం ధర ప్రభుత్వం నిర్ణయించినధర కంటె అగ్గదని మండలి సర్టిఫికేటులో ఉదహరించాలి.

రక్షణశాఖ ఉద్యోగుల పిల్లలకు విద్యా సౌకర్యాలు

హైదరాబాద్, జూలై 9:—వ్యవసాయంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పత్రికోర్సులో రెండు సీట్లు, పశువైద్యం కోర్సులలో రెండు సీట్లు ఈ సంవత్సరం నుంచి రక్షణశాఖలో ఉద్యోగుల పిల్లలకు రిజర్వు చేయడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది.

పంజాబీసుబా, హరియానా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక

ఈనెలాఖరులోగా జరుగవచ్చునని శ్రీ కామరాజ్ ప్రకటన

న్యూ ఢిల్లీ, జూలై 8:— పంజాబీ సుబా, హరియానాలలో క్రొత్తగా ఏర్పడే కాంగ్రెసు విభాగాలకు అధ్యక్షుల ఎన్నికలు ఈ నెలాఖరులోగాని, పైనెల మొదటివారంలో గాని జరుగుతాయని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ తెలియజేశారు. ఈ రెండు ప్రాంతాలలో తాత్కాలిక సంఘాలు ఏర్పాటుచేయడమనే ఆలోచన రద్దు అయింది.

ఈ అధ్యక్షుల ఎన్నిక సందర్భంలో అ. భా. కాంగ్రెసు కమిటీ ప్రతినిధులు హాజరు కావచ్చునని భావం ప్రకటించారు శ్రీ కామరాజ్.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రామకిషన్, రివెన్యూమంత్రి మేజర్ హరీంద్రసింగ్ నిన్నటిదినం కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ సహకార మంత్రి శ్రీ బనార్సీ దాస్ కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకొని శ్రీ సి. బి. గుప్త 65 వ జన్మదినోత్సవ సందర్భంలో బహూకరించే సొమ్మును ఎలా వినియోగించాలన్న విషయంలో సంప్రదింపులు జరిపారు

పంచదార ఎగుమతి వ్యాపారంలో క్షీణదశ

ఢిల్లీ, జూలై 9:— ప్రపంచమార్కెట్‌లో పంచదారవ్యాపారం మందగించడంవల్లరూపాయి విలువ తగ్గించిన తర్వాత ఎగుమతులపై ఆశ క్షీణించింది. లండను మార్కెట్‌లో పంచదార ధర సగానికి సగం పడిపోయింది. విలువతగ్గింపువల్ల వీలవుతుందనుకొన్న ప్రయోజనం దీనితో పోయింది. 1964 — 65 లో రు. 243,604,000 విలువగల ఎగుమతి వ్యాపారం జరిగితే, 1965—66లో 118,379,000 లకు దిగిపోయింది.

హిందూమత ప్రచారానికి నిధుల కేటాయింపు

కొత్తబిల్లులో అవకాశం కల్పించామని మంత్రి శ్రీ నరసింహారావు ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— హిందూమత ప్రచారానికి, శిక్షణకుగాను నిధులను వెచ్చించడానికి దేవాలయాల బిల్లులో వీలు కల్పించబడిందని, ఆయితే హిందువులు ఇతర మతాల సంస్థలవంటివాటికి తో పనిచేయగలరా అనేది సందేహాస్పదమని దేవాదాయశాఖ మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు నేడు శాసనసభలో దేవాదాయాల బిల్లుపై ప్రతిపాదించిన సంస్కరణపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ అన్నారు.

తన ప్రాచీన వైభవ ప్రచారానికి అధిక ధనాన్ని హిందూమతంవెచ్చించవలెదని, వివిధ న్యాయస్థానాల నిర్ణయాల దృష్ట్యా వంశపారంపర్యపు ధర్మకర్తృత్వాన్ని రద్దుచేసే వీలు లేదని శ్రీ నరసింహారావు అన్నారు.

శ్రీ వందేమాతరం రామచంద్రరావుహిందూ మతాదాయాన్ని ఇతర మతాలలో చేరినవారిని తిరిగి హిందూమతంలో చేర్చడానికి వినియోగించా అన్నారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య పెద్ద ఆస్తులుగల మత సంస్థలపట్లనే ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నదని మరి ఆస్తులు లేని సంస్థల మాట ఏమిటని అన్నారు. దేవాలయాల భూముల కౌలుదారులకు రక్షణ అవసరమని ఆయన అన్నారు.

శ్రీ వెంకట స్వామి [అతి. కమ్యూ] ఇనామ్‌దారులకు రక్షణ ఇవ్వాలని, పెద్దపెద్ద వంశపారంపర్యపు ధర్మకర్తలను తొలగించాలని అన్నారు.

ఇంతలో కోరం గంట మోగగా, మాట్లాడవలసిన ఇద్దరు సభ్యులు గైరు హాజరయ్యారు.

శ్రీ వంకా సత్యనారాయణ [మిత. కమ్యూ] విజయనగరం మహారాజా దాదాపు 200 ఆలయాల ట్రస్టీల బోర్డుకు అధ్యక్షుడుగా వుండడం ఆశ్చర్యకరమని, అన్నవరం దేవస్థానం ప్రస్తుత ధర్మకర్తల సంఘం ధాతలకుచెందింది కాదని, ఆలయాన్ని పరలోక వంశంవారు నిర్మించారని, ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్యపు ట్రస్టీల క్రింద వుందని అన్నారు.

మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ఇపుడీ నస్నీ బిల్లులోని మూడవ అధ్యాయంలో రద్దు అయినవి. అన్ని కార్యక్రమాలను, వ్యవహారాలను క్రమబద్ధం చేయడాని కీబిల్లు ఉద్దేశింపబడింది.

శ్రీ వంకా సత్యనారాయణ మళ్లీ మాట్లాడుతూ ఫిర్యాదులను న్యాయ విచారణకు వివేదించాలని, ట్రస్టీలను నిర్ణయించడానికి అధికారుల సిఫార్సులపై ఆధారపడక ఏదైనా ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబించాలని అన్నారు.

మంత్రి సమాధానమిస్తూ మిగులు నిధులు స్వల్పంగా వున్నాయని, ఆలయాల నామమాత్రపు మిగులు నిధులు అందరికీ ఉపయోగించే నిధి కింద సమీకరించ బడేనవని, ఇందులో సగభాగం మత ప్రచారానికి, మిగతాసగం విద్యా సంస్థలు, వైద్య సహాయం వంటి వాటికి వినియోగం కాగలవని అన్నారు.

హిందూమత ప్రచారానికి డబ్బు వెచ్చించే వీలు బిల్లులో కల్పించబడిందని శ్రీ నరసింహారావు అన్నారు.

అసిస్టెంట్ కమిషనర్లకు కొన్ని అధికారాలివ్వరాదన్న సభ్యుల వాదనను ఆయన ప్రస్తావించి డిప్యూటీ కమిషనర్లపై ఎక్కువ భారం వేయరాదని, డిప్యూటీ కమిషనర్లు వేలాది ఆలయాలకు ట్రస్టీలను నేరుగా నియమించవలసి వస్తుందని, రు. 20 వేలు, అంతకు మించిన ఆదాయంగల దేవాలయాల సంగతే వారు చూస్తారని అన్నారు.

చర్చ వివరాలు

హైదరాబాద్, జూలై 9:— ధర్మాదాయ, హిందూమతధాదాయ సంస్థలు, దేవాదాయ బిల్లు అనే పేరులోని 'హిందూ' అనే మాటను ఉపసంహరించాలని నేటి ఉదయం శాసనసభలో శ్రీ ఎ. సర్వేశ్వరరావు [మి. కమ్యూ] ఒక సూచన చేశారు.

ఈ బిల్లుకు సంబంధించిన చర్చలో ఆయన మాట్లాడుతూ అల్లామార్చడం ప్రభుత్వమతాతీత వ్యవస్థకు నిదర్శనమేగాక, అన్నిదేవాదాయ, మతాదాయ సంస్థలు ఈ బిల్లు క్రింద సక్రమంగా పనిచేయ వీలుంటుందని అన్నారు.

ఇట్టి పేరు పెక్కు రాష్ట్రాలలో చట్టాలకు కూడా పెట్టబడిందని, రామస్వామి అయ్యర్ కమిషన్ కూడా ఈ విధంగాసిఫార్సుచేసిందని శ్రీ సర్వేశ్వరరావు అన్నారు.

దేవాలయ సంఘాలలో అన్ని రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం యివ్వాలని వంశ పారంపర్యపు ధర్మకర్తృత్వ హక్కును రాజ్యాంగాన్ని మార్చిఅయినా సరే తొలగించాలని ఆయన సూచించారు.

శ్రీ పోతుల గున్నయ్య మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లపై పర్యవేక్షణకు గాను అన్ని సంఘాలలో శాసన సభ్యులకు, ఇతర అనధికారులకు కూడా ప్రాతినిధ్యం యివ్వాలని, దేవాలయాల నిధులను అంగవైకల్యులకు మాత్రమే వినియోగించాలని అన్నారు.

శ్రీ యస్. ఆర్. దాట్ల [అతి. కమ్యూ] ఈ సంఘాలకు సభ్యుల నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ సభ్యులను ఎన్నుకోవాలని, సంఘాలకు హరిజనులకు, స్త్రీలకు వీలుకల్పించాలని కోరారు.

శ్రీ పి. రాజగోపాలనాయుడు [స్వ] ఆలయ నిధులను మతేతర వ్యవహారాలకు వినియోగించరాదన్నారు.

శాసనమండలి కొత్త సభ్యుల పదవీ స్వీకారం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9 :— శాసనమండలికి కొత్తగా ఎన్నిక అయిన, గవర్నరు నామినేట్ చేసిన సభ్యులు నిన్న సాయంకాలం పదవీప్రమాణం స్వీకరించారు.

వారిపేర్లు : శ్రీయుతులు సి. వెంగళరెడ్డి, జోసెఫ్, డి. కొండయ్య చౌదరి, వై. పి. కృష్ణారావు, లక్ష్మీ నరసింహం, ఐ. లింగయ్య, జి. నాగభూషణం, పి. నరసింహారెడ్డి, ఎన్. ఎం. విలియమ్స్, రఘోత్తమరెడ్డి, సత్యనారాయణమూర్తి, షంషేర్‌బేగ్, సి. సుబ్బారావు చౌదరి, టి. వీరభద్రరావు, అజాముద్దీన్, శ్రీమతి ఎ. శ్యామలాదేవి, శ్రీమతి జె. సుబ్బమ్మ.

జిల్లా పరిషత్తు విశాఖపట్నం

జిల్లా పరిషత్తు, పంచాయతీ సమితులలో పనిచేయుటకు యీ క్రింద వివరించిన ఉద్యోగములకు తే. 31—7—66 నాటికి దరఖాస్తులుచేరుటకుగాను కోరడమైనది. తగిన వయస్సు, విద్యార్హతలు కలవారు మాత్రమే దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తు సాదా తెల్లకాగితము అరఠావు పైజా మీదఖయీ క్రింది వివరములతో పంపవలెను.

........ఉద్యోగము కొరకు దరఖాస్తు

1. దరఖాస్తుదారుని పేరు :
2. తండ్రి పేరు :
3. ప్రస్తుత చిరునామా :
4. శాశ్వతపు చిరునామా :
5. పుట్టిన స్థలము — పుట్టిన తేదీ :
6. విద్యార్హతలు :
7. షెడ్యూలు కులాలు — కొండజాతి వివరములు :
8. గడచిన ఐదేండ్లలో అభ్యర్థి ఒక సంవత్సరముకంటె హెచ్చు నివసించిన ప్రదేశము — చిరునామా.
9. ఇదివరకు ఏదైనా ఉద్యోగము చేసియుండిన యెడల వాని వివరము

దరఖాస్తులు విశాఖపట్నం జిల్లా పరిషత్తు సెక్రటరీవారికి పంపుచున్న కవరు పైభాగమున ఫలానా ఉద్యోగముకొరకు దరఖాస్తు అని వివరముగ వ్రాయవలెను. యోగ్యతా పత్రముల ఎటస్టెడ్ కాపీలు మాత్రము పంపవలయును. అర్హతగల పత్రముల ఒరిజినల్సు, యింటర్వ్యూ కాలమున చూపవలెను. అర్హతలు, వయఃపరిమితి, ఇతర షరతులు, నిబంధనలు, ప్రతి ఉద్యోగమునకు ఎదురుగా యీ క్రింద వివరించబడినవి.

విశాఖ జిల్లా పరిషత్తు ఫండునకు ప్రతి దరఖాస్తుదారు రూ. 5—00 ల అయిదు రూపాయలు మాత్రము రుసుముగా విశాఖజిల్లాలోని ఖజానాలలో చెల్లించి సదరు చలానాను దరఖాస్తుతో జతపరచి పంపవలయును. యితర జిల్లాలవారు మనియార్డరు ద్వారా గానీ, ఇండియన్ పోస్టలు ఆర్డరుద్వారాగానీ, రుసుము పంపవలెను.

షెడ్యూలు కులములవారు, కొండజాతివారు కమ్యూనిటీ సర్టిఫికెట్లు వారి తాలూకా తహసీలుదారువద్ద పొంది, సదరు సర్టిఫికెట్లు ఒరిజినల్ వారి అప్లికేషనుకు జతపరచవలెను.

పై నిబంధనల ప్రకారము పంపని దరఖాస్తులు అంగీకరింపబడవు. ప్రభుత్వ కచేరీలలోను, స్థానిక సంస్థలలోను, పాఠశాలలలోను, పనిచేయువారు సదరు ఆఫీసు అధికారులద్వారా మాత్రములో దరఖాస్తులు పంపుకొనవలెను.

అసంపూర్తి దరఖాస్తులు, అవసరమైన వివరములులేని దరఖాస్తులు, కమ్యూనిటీ సర్టిఫికెట్లుగాని, లేక రుసుము చెల్లించి చలాను, మనియార్డరు రసీదు లేక పోస్టల్ ఆర్డరు జతపరచని దరఖాస్తులు సకాలములో చేరని దరఖాస్తులు, మూలజారు చేయుబడవు. పై విషయములకు ఏటువంటి సడలింపులు ఉండవు.

వ. నెం.	ఉద్యోగము పేరు	జీతము	వయఃపరిమితి	కనీసపు విద్యార్హతలు	ఖాళీల సంఖ్య
1	2	3	4	5	6
1.	కోవరుడివిజను సూపర్వైజర్లు	80—4—100—5—120	19 సం. ల నుండి 30 సం. ల లోపు	ఎస్. ఎస్. ఎల్. సి. లేక మెట్రిక్యులేషన్ ప్యాసు అయి యూనివర్సిటీ కోర్సు చదువుటకు అర్హత కలిగియుండవలెను	18
2.	విలేజిలెవెల్ వర్కర్లు	డిటో	డిటో	డిటో	60
3.	పేడువ్యాధులు గుమాస్తాలు	డిటో	డిటో	డిటో ఈ అభ్యర్థులు క్యాష్ సెక్యూరిటీ రు 200 లు. మరియు పర్సనల్ సెక్యూరిటీ రు. 200 లకు కట్టవలెను.	2
4.	క్లరికల్ అటెండర్లు	60—2—80	డిటో	మూడవ పారము ప్యాసు కావలెను.	10
5.	ఉరుదుమున్షి గ్రేడు 2	80—4—100—5—130	18 సం. లకు పైబడి, 55సం. లకు లోపు	ఓరియంటల్ టైటిల్ ఉరుదుభాషలో పొందియుండవలెను	1
6.	గ్రామ సేవికలు	80—4—100—5—120	18 సం. ల నుండి 35 సం. లోపు	ఎస్. ఎస్. ఎల్. సి. కాని దానికి సరిసమానమైనది ప్యాసయి, యూనివర్సిటీ కోర్సులకు అడ్మిషను సంపాదించుటకు అర్హత వుండవలెను. లేక 111 ఫారము ప్యాసయి చేతిపనులలో ట్రైనింగు పొందియుండవలెను. స్టేటు సోషల్ వెల్‌ఫేరు ఎడ్వయిజరీ వారిచే గ్రామసేవికలకు శిక్షణ పొందియున్నటువంటి అర్హత పొందియుండవలెను. మంచి దేహ ఆరోగ్యముకలిగియుండి, పల్లెసీమలందు జీవించుటకు అలవాటు పడినటువంటివారై యుండవలెను.	7

(సం) పి. వి. సుబ్బయ్య, కార్యదర్శి, విశాఖ జిల్లా పరిషత్తు.

శాసనసభలో ఉక్కు కర్మాగారంపై తీర్మానం: ఇరవై ఏళ్ళలో పనికివచ్చే చదువులు: ఉత్తర వియత్‌నామ్‌పై అమెరికా బ్రహ్మాస్త్రం

వారం వారం

విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారం స్థాపించడం గురించి ఆంధ్రులు మూడు సంవత్సరాలుగా పెంచుకుంటున్న ఆశలు నిరాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. జూన్ ఆఖరు వారంలో శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా తొలిసారిగా తెలుగు గడ్డ సందర్శించిన సమయంలో ఈ ఉక్కు కర్మాగార స్థాపన గురించి వీళ్ళ సమలగానే ఆంధ్రుల కలలు కటాపంచలు కావడం ఆరంభించాయి. భారీ ఎత్తున ఎక్కువ పెట్టుబడితో ఒకచోట ఒక ఉక్కు కర్మాగారం స్థాపించటం కంటె చిన్న చిన్న ఉక్కు కర్మాగారాలు పలుచోట్ల ప్రారంభించటం మంచిది అని ఆమె నూరుపోళ్ళ గృహిణిగా సలహా ఇచ్చారు.

ఆమె ఆ పర్యటన నుంచి ఇంకా ఢిల్లీ చేరక ముందే నాలుగవ ప్రణాళిక రూపు రేఖలు దిద్దే సంఘంవాళ్ళు తమ నిర్ణయాలు ప్రకటిస్తూ విశాఖలో ఉక్కు కర్మాగార స్థాపన గురించి విస్మరించారు. ఆంధ్రుల ఆశలు మరింతగా నీరు కారాయి.

మూడు సంవత్సరాల క్రితం ఉక్కు శాఖా మాత్యులుగా ఉన్న శ్రీ సి. సుబ్రహ్మణ్యం విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపించటం జరుగుతుందని ప్రకటించి ఆంధ్రుల హృదయాల్ని ఉత్సాహపరిచారు. ఆంగ్లో అమెరికన్ నిపుణుల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో స్థాపించటానికే ఇంచుమించు ఒక నిర్ణయానికి వచ్చిందని ఆయన చేసిన ప్రకటనలు ఆ నాటి నుంచీ ఆంధ్రుల్లో ఆశలు ఊరిస్తూ వచ్చాయి.

ఆ నిర్ణయాల ఆశల నుంచి ఈ వ్యతిరేక నిర్ణయాల నిస్పృహలు ఉత్పన్నమైన మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చిత్రాతిచిత్రమైనవి అని చెప్పాలి. శ్రీ నీలం సంజీవరెడ్డి ఉక్కు శాఖామాత్య పదవి అలంకరించిన అనంతరం, ఆయన తిరిగి పరలోక శాఖామాత్యులుగా పదవి స్వీకరించే లోగా ఉక్కు కర్మాగార స్థాపన స్థలానికి పరలోక నగరం పేరు పోటీగా తలెత్తింది. సేలంలోనా? విశాఖలోనా? ఈ ఉక్కు కర్మాగారం స్థాపించడం అనే సమస్య అపరిష్కృతంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ వచ్చింది. సేలంలో ఉక్కు కర్మాగార స్థాపన కేంద్రం కొనసాగించని పక్షంలో రాష్ట్ర నిధుల ఆసరాతో, అనధికార వ్యక్తుల పెట్టుబడులతో ఆ కర్మాగారం స్థాపించ దలచాము అంటూ మద్రాసు ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించక పోలేదు. ఈ బెదిరింపులే ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచినవనే కాకుండా దక్షిణ ప్రాంతీయులకు ఎవ్వరికీ అంతటి బృహత్తర కర్మాగార వరం ఇవ్వకుండా కేంద్రం నిర్ణయించి ఉండవచ్చునని అనుకోవచ్చు. రొట్టె ముక్కలకై వానరుల తగాదాల్ని మార్జాలం తీర్చిన కథ ఈ సమయంలో గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఆంధ్రుల తీవ్రాందోళన

ఈ ఉక్కు కర్మాగారస్థాపనలో ఆంధ్రులకు న్యాయం చేకూరే అవకాశం జారిపోతున్నదనే వర్తమానం ఆంధ్ర శాసన సభా సభ్యులను కదిలించినట్లు ఈ మధ్య ఈ విషయమై ఆమోదించిన తీర్మానం స్పష్టం చేస్తోంది. ఈ నెల 1వ తేదీన ఈ సమస్య గురించి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి స్వయంగా శాసన సభలో ఒక తీర్మానం ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా సభ్యులు ఆ తీర్మానం ఆమోదించారు. ఆరవ ఉక్కు కర్మాగార స్థాపన విషయంలో కేంద్రం వైఖరి పట్ల ఆంధ్ర ప్రజల తీవ్రాందోళనను ఆయన ఆ తీర్మానంలో వ్యక్తం చేశారు. అంతేకాకుండా 1963లోనే ఆంగ్లో అమెరికన్ నిపుణుల నివేదికను పురస్కరించుకుని విశాఖవద్ద తలపెట్టిన ఉక్కు కర్మాగార స్థాపనగురించి తిరిగి నిపుణుల పరిశీలనకు నివేదించవలసిన అవసరం లేదని కూడా ఆయన ఆ తీర్మానంలో స్పష్టీకరించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా విశాఖవద్ద ఉక్కు కర్మాగార స్థాపన విషయంలో కేంద్రం అలక్ష్యంగా నిర్ణయం చేస్తున్నదని ఆయన ఆ తీర్మానంతో వెచ్చగా విమర్శించకపోలేదు.

ఆంధ్ర రాష్ట్ర శాసన సభ ప్రప్రథమంగా అధికార తీర్మాన రూపంలో ఈ ఉక్కు కర్మాగార స్థాపన గురించి తన అసంతృప్తిని వెల్లడి చేసినందుకు అటు శాసన సభ్యుల్ని, ఇటు ముఖ్య మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని అభినందించక తప్పదు. కేంద్రంలోని పెద్దలలో ఈ తీర్మానం వైఖరి సంతృప్తికరమైన మార్పులు తీసుకురావచ్చునని ఆశించవచ్చు. పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ వెనక వరుసలో ఉంచుతూ వస్తున్న సందర్భంలో, ఆంధ్రుల న్యాయమైన ఈ కోరికను నెరవేర్చటం ఈ కనీస ధర్మంగా కేంద్రం భావించాలి.

విద్యుచ్ఛక్తి కేంద్రం

సుమారు ఆరు నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రం విద్యుచ్ఛక్తి కొరతకు గురి అయి నిరాశాజనకంగా రాత్రులు గడుపుతూంది. రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కేంద్రాల లోటు తీర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెల 6వ తేదీన కొత్తగూడెంలో విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభించడం ఆంధ్రులు ఆనందించవలసిన విషయం. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ప్రకృతిశక్తులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంది. మాచ్‌ఖండ్ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కరువైతే విద్యుచ్ఛక్తిలో క్షామం ఏర్పడుతుంది.

ఇంతవరకూ ఆంధ్రప్రభుత్వం తన రాష్ట్రానికి కావలసిన విద్యుత్తును అదనంగా మైసూరు నుంచి రప్పించుకుంటున్నది. మైసూరు ప్రభుత్వం ఎక్కువ ధరను ఆంధ్రరాష్ట్రం నుంచి పిండి వసూలు చేస్తున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ విద్యుత్తు సరఫరాలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితి తొలగేటందుకు కొత్తగూడెం కేంద్రం ఉడతా భక్తిగా తోడ్పడవచ్చు. అయితే విద్యుత్తుకోసం ఇతర రాష్ట్రాలపై ఆంధ్ర రాష్ట్రం ఆధారపడవలసిన 'దీన' పరిస్థితి ఎప్పట్లో తొలగుతుందో?

ఆంధ్రరాష్ట్రం నుంచి బియ్యం తెప్పించుకునే ఇతరరాష్ట్రాల్లో మద్రాసు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యే కేంద్రాలు అధికంగానే ఉన్నాయి. ఇటువంటి కేంద్రం ఇటీవలే నైవేలీలో వెలిసింది. ఈ కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విద్యుచ్ఛక్తి అడిగి తెచ్చుకోవటానికి హక్కు ఉన్నదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇటీవల స్పష్టీకరించారు. ఆ హక్కు వ్యక్తం చేస్తూ కొంత వాటా ఆంధ్రకు కేటాయించమంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తించారనీ, కేంద్రం నుంచి అందుకు జవాబుకై ఎదురుచూస్తున్నామనీ తెలియజేశారు.

బియ్యం ఇచ్చినందుకు విద్యుచ్ఛక్తిని, విద్యుచ్ఛక్తి ఇచ్చినందుకు బియ్యంతోపాటు నీళ్ళా ఆంధ్రను అడిగే రాష్ట్రాలు దక్షిణాన ఉన్నాయి. ఈ ఇచ్చిపుచ్చుకోడాలు పూర్వపు బార్టర్ పద్ధతిని గుర్తుచేస్తున్నాయి. ఒకే ఖండంలో ఉన్న ప్రాంతాలు పరస్పర సహకార సామరస్యాలు అందించుకోపోవటంలో అన్యాయం ఏమీ లేదు కాని, ఇతర రాష్ట్రాలు ఆంధ్రకు జరుగుతున్న మేలుకు అవరోధాలు కలిగించటం, ఆంధ్ర రాష్ట్రాన్ని అవసర సమయాల్లో గొంతెమ్మ కోరికలు తీర్చుమనటం కూడా జరిగిన ఉదంతాలు అనేకం కనక నైవేలీ విద్యుత్తు స్వీకరించటంలో ఆంధ్రుల హక్కులు సంరక్షించటం జరుగుతుందా లేక దోచుకోవటం సాగుతుందా అంచనాలు ముందుగా వేసుకోవచ్చు.

అర్చకులకు ప్రతిఫలాలు, ధర్మకర్తల అధికారాలు

1966 దేవాదాయ, ధర్మాదాయ సంస్థల బిల్లుపై సంయుక్త నిర్ణాయక సంఘం అందజేసిన నివేదికను న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు శ్రీ పి. వి. నరసింహారావు కిందటి వారంలో ఆంధ్రరాష్ట్ర శాసన సభకు సమర్పించారు.

ఈ సెలక్టు కమిటీ నివేదిక చేసిన సిఫార్సులతో దేవాలయ ధర్మకర్తల అధికారాలు కొన్ని పెరిగాయి. ముఖ్యంగా దేవాలయ ధర్మాదాయ సంస్థల లెక్కలు ధర్మకర్తలు వ్రాయవలసిన అవసరం లేదు అనీ, ఆ పని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నిర్వహించాలనీ, అంతే కాకుండా ధర్మకర్తల ఆదేశాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాటిస్తూ ఉండటంతోబాటు, సముచిత రీతిని వ్యవహరించే హక్కు వారికి ఉంటుందనీ సిఫార్సులు చెయ్యటం ప్రశంసించదగినదే.

ఈ సంస్థల మిగులు నిధుల్ని మత ధర్మ ప్రచారాలకు, ఆ సంస్థ తరఫున పాఠశాలలు నెలకొల్పి అర్చకులకు, అధ్యాపకులకు, వేద పారాయణులకు శిక్షణ ఇవ్వడానికి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగించడానికి కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది.

అర్చకులకు ముట్టవలసిన ప్రతిఫలాల గురించి ఈ కమిటీ చేసిన సిఫార్సులు పరిశీలించదగినవే. సాలుసరి ఆదాయం రు. 500 లకు తక్కువ వచ్చే గుడిలోని అర్చకుడికి ఆ సొమ్ము అంతా ముట్టాలని సిఫారసు చేసింది. అంటే ఆ రకం గుడిలోని అర్చకుని జీవన భృతిగా నెలకు 40 రూపాయలకంటె ఎక్కువ అందదు. ప్రజల నుంచి ఈ మాత్రం సాటినా ఆదాయం తెచ్చుకోలేని గుడి గోపురాలు ఆశ్రయించుకుని ఉండే పూజార్లు ఈ ఆదాయంతో బ్రతకడం కష్టమే కనక అందుకు వాళ్ళకై ఈ సిఫారసులు చేసిన వాళ్ళను విమర్శించాలో లేక, గ్రామ ప్రజల భక్తి ప్రపత్తుల్ని శంకించాలో నిర్ణయించుకోవలసి ఉంది.

రు 500 లు మించి రు 2000 లు సాటినా ఆదాయం వచ్చే దేవాదాయ ధర్మాదాయ సంస్థలను అంతకంటె ఎక్కువ ఆదాయం తెచ్చే సంస్థల్ని అంటిపెట్టుకుని ఉన్న అర్చకులకు, ఆదాయంలో కొంత శాతం ఇవ్వాలంటూ ఆ శాతం ఆదాయాన్ని అనుసరించి ఈ కమిటీ నిర్ణయించి సిఫారసు చేసింది. ఆదాయాల రీత్యా అర్చకులకు ఇంచుమించు మాసవారీ ప్రతిఫలాలుగా ఒక్కొక్కరికి 50 రూపాయలకు తగ్గకుండా, రు. 150 లకు మించకుండా ఉండేటట్లు ఈ కమిటీ సిఫారసు చేసిందని భావించవచ్చు.

ఎరువుల ఫాక్టరీ నిర్మాణాలు

ఆంధ్రరాష్ట్రంలో ఎరువులు ఉత్పత్తిచేసే కర్మాగారాల సంఖ్య పెరుగుతున్నది. మూడవ రసాయనిక ఎరువుల కర్మాగారం కాకినాడలో స్థాపించడానికి నిశ్చయించినట్లు ఆర్థిక, పరిశ్రమల శాఖా మాత్యులు డాక్టర్ చెన్నారెడ్డి కిందటివారం శాసన సభలో వెల్లడి చేశారు.

ఎరువుల ఉత్పత్తి కేంద్రాల స్థాపనలో ఇదివరకు రెండు స్థలాలు నిర్ణయించటం జరిగింది. విశాఖపట్టణం, కొత్తగూడెం నగరాల్లో ఆ ఫాక్టరీలు నెలకొల్పడానికి తగిన సన్నాహాలు ఇంకనూ కొనసాగుతూనే ఉన్నాయి.

విశాఖపట్టణంలో ఈ ఫాక్టరీ నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలు త్వరలో పూర్తి అవుతాయనీ, కొత్తగూడెం ఫాక్టరీకి సంబంధించిన ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతున్నట్లూ ఆయన ఆ సభికులకు విశదీకరించారు. కాకినాడలో ఈ ఫాక్టరీ నిర్మాణానికి ఒక అమెరికన్ సంస్థ, ఢిల్లీ సంస్థ చేయూతు కలిపి పనిచేస్తున్నాయి, రాక్ ఫాస్ఫేట్ దిగుమతులతో నిమిత్తం లేకుండా ఈ కాకినాడ కేంద్రం ఎరువులు తయారు చేస్తుందనీ, లైసెన్సు పొందటం కోసం ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాయనీ కూడా ఆయన వెల్లడి చేశారు. అంతే కాకుండా కొత్తగూడెంలో ఫాక్టరీ నిర్మాణంతో జరుగుతున్న ఆలస్యానికి ఆయనకు బాధాకరంగా ఉన్నట్లు కూడా స్పష్టీకరించారు.

బడిపంతుళ్ల పదవీ విరమణ

ఉపాధ్యాయుల పదవీ విరమణ వయః పరిమితిని 60 సంవత్సరాలకు పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖా మాత్యులు శ్రీ ఎ. బలరామిరెడ్డి ఇటీవల శాసన మండలిలో ప్రకటించారు. అంటే ఈ పరిమితి రెండు సంవత్సరాలు పెరిగింది. 58 సంవత్సరాల వయస్సులో పడగానే ఉపాధ్యాయుడు రిటైర్ అవవలసి వచ్చే నియమంలో ఇప్పుడు ఈ మార్పు—పెరుగుదల—చోటుచేసుకుంది. ఈ పొడిగింపు 1965 అక్టోబరు 1వ తేదీ నాటి వరకూ సర్వీసులో ఉన్న బడిపంతుళ్లకు వర్తిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సౌకర్యం

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పరిపాలనా యంత్రాంగం కొంత సవరించి ఉద్యోగులకు ఒక చిన్న సౌకర్యం కల్పించింది ఆంధ్రప్రభుత్వం. ఉద్యోగులు తమ ప్రమోషన్ల విషయంలోను, పెనాల్టీల విషయంలోను, తమ పై అధికారికి విజ్ఞప్తించినప్పుడు ఆయన శ్రద్ధగా ఆలకించి 15 రోజుల్లోగా తగిన చర్య తీసుకోని పక్షంలో, అంతకంటె పై అధికారి దగ్గరకు స్వయంగా వెళ్లి చెప్పుకోడానికి వాళ్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసినట్లు ముఖ్య మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వెల్లడి చేశారు.

125 సంవత్సరాల క్రితం కాటన్ దొర ప్రతిభకు చిహ్నంగా, ఆంధ్రుల నోముల పంటగా ధవళేశ్వరం ఆనకట్ట వెలసింది. తిరిగి ఇక్కడే గోదావరి మీద రు. 17 కోట్ల వ్యయంతో బరాజ్ నిర్మించే పథకం చతుర్థ ప్రణాళికలో చేర్చనున్నట్లు ఇరిగేషన్ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి శాసన మండలికి ఇటీవల తెలియజేశారు.

పాకిస్తాన్‌కు రష్యా ఆయుధాలు

భారతీయులకు అత్యంతాశ్చర్యకరంగా వినిపించిన వార్త, అత్యధికాందోళన కలిగించిన వార్త ఈ వారంలో వినిపించింది. అదే పాకిస్తాన్‌కు రష్యా ఆయుధాలు సరఫరా చెయ్యనున్నట్లు అనధికారరీత్యా ప్రచారమైన వార్త. ప్రస్తుతం రష్యాలో పాకిస్తాన్ సైనిక శాఖాధికారుల పర్యటన సాగుతూంది. ఆ పర్యటన ముగిసేవేళకు ఈ వార్త అధికారరీత్యా ధ్రువపడవచ్చునని కూడా అంచనాలు వేస్తున్నారు.

ఈ వార్త శుద్ధ అబద్ధం అని భారతదేశ ప్రముఖులు వక్కాణిస్తున్నారు. సోవియట్ రష్యా ప్రభుత్వ దృష్టిలో పాకిస్తాన్ పట్ల ఈ ఆకస్మిక పరిణామం తలెత్తడానికి కారణాల్ని అంటూ కొన్ని ఊహలు వెలువడ్డాయి, ఇంతవరకూ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే వాటిని ఆ ప్రభుత్వం ఇండియాపై విరుచుకు పడేటప్పుడు ఉపయోగిస్తుందని రష్యా విశ్వసిస్తూ వచ్చిన భావం ఎందుకు మార్పు చెందినదో తెలియదు. కాని, పాకిస్తాన్ దేశం అమెరికాకు మరీ దగ్గరగా పోకుండా ఉండటానికే ఈ సహాయం అందివ్వటంలోని రష్యా అంతర్యం అని అంటున్నారు. కొత్త సంవత్సరం ఆరంభంలో రష్యా తన ఆయుధాల్ని స్వల్పంగా పాకిస్తాన్‌కు సరఫరా చెయ్యటం ప్రారంభిస్తుందట.

పనికివచ్చే చదువులు

కేంద్ర ప్రభుత్వానికి విద్యా సంస్కరణల సంఘం కిందటి వారంలో ఒక నివేదిక సమర్పించింది. విద్యా విధానంలో ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశ వరకూ అన్ని స్థాయిలలో జరగవలసిన మార్పులు సిఫారసు చేసింది. అవి ఎంతో విప్లవాత్మకంగా ఉన్నందుకు ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె. ఎస్. కొఠారితో బాటు సంఘ సభ్యులు కూడా అభినందనీయులు.

ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రధాన సంస్కరణలు, విప్లవాత్మక పరిణామాలు అవసరం అనీ, నూతన విద్యా వ్యవస్థను విజ్ఞాన శాస్త్రం ఆధారంగా భారతీయ సాంస్కృతిక విలువలతో సమన్వయించాలనీ, దేశ ప్రగతికీ, భద్రతకూ, సంక్షేమానికీ అటువంటి విద్యా వ్యవస్థ ఒక సాధనంగా ఉపకరించ గలుగుతుందనీ విద్యా సంస్కరణల సంఘం సూచించింది.

ఉత్తర వియత్‌నామ్ పోరు

ఉత్తరవియత్‌నామ్‌పై యునైటెడ్‌స్టేట్స్ సాగిస్తున్న పోరు కిందటి వారంలో విషమ రూపం దాల్చింది. హనాయ్, హైఫాంగ్ సమీపంలో అమెరికా విమానాలు విజృంభించి హనాయ్ టార్పిడోల్ల విధ్వంసం చేశాయి. ఉధృతంగా సాగిన ఈ అమెరికా దాడులలోని ఆంతర్యం చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉత్తర, దక్షిణ వియత్‌నామ్ సమస్యను ఇటో అటో తేల్చడానికే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర వియత్‌నామ్‌పై యునైటెడ్ స్టేట్స్ సాగిస్తున్న ఈ చర్యకు భారతదేశ ప్రభుత్వం తన ఆందోళనను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది.

ఉత్తర వియత్‌నామ్‌కు ఇంతవరకూ ఆయుధాలు చైనానుంచి, రష్యా నుంచి సరఫరా అవుతున్నవి. ఇటీవల చైనా—రష్యా కలహాల ఫలితంగా చైనా ఉత్తర వియత్‌నామ్‌కు మిస్సైల్స్ అందించలేక పోతున్నదనీ, రష్యా ప్రభుత్వం తాను పంపదలచిన ఆయుధ సామగ్రిని నౌకల ద్వారా రవాణా చెయ్యటానికి కృషిచేస్తున్నదనీ, అవి వియత్‌నామ్ చేరేసరికి కొన్ని వారాలు గడవవచ్చుననీ అంచనాలు వేసి, ఈ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఉత్తర వియత్‌నామ్‌పై దాడి సాగించటానికి ఇదే మంచి సమయం, మంచి అదను అని భావించి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడానికి అమెరికా ఉపక్రమించిందని కొన్ని వార్తలు వెలువడ్డాయి.

ఆంధ్రప్రభ కళా సాహిత్య విజ్ఞాన వేదిక

భారతదేశపు రైతాంగవ్యవస్థలో నేటి రైతాంగము - 13

తీరిక సమయంలో కోళ్ల పెంపకం

శ్రీ బుడిగ సుబ్బరాయన్

చిన్నరైతు వెన్నెముక వంటివాడు. తన చిన్న కమతాన్ని సాగుచేసి, పైరుపెట్టి పండే వరకు తీరికగా కూర్చోవాలి. ఏదో కూలిపనికి పోయినా అది కూడా పని బాగా ముమ్మరంగా ఉన్న రోజుల్లోనే. ఇకపోతే ఇతరులకు కూలి పనికి పోలేని మధ్యతరగతి రైతులు ఏడాదిలో సుమారు నాలుగైదు మాసాలు తీరికగా పనీపాటా లేకుండా కాలం గడపాలి. సాధారణంగా ఊడుపు(నాట్లు) అయిన ఆరువారాలకు కలుపు తీత సమయం వస్తుంది. అదీ అయ్యాక రెండోసారి కలుపు తీతఉన్నా అక్కడనుండి రైతుకు తీరిక అనేచెప్పాలి. ఈ తీరికసమయంలో పశువుల్ళకు చన్నీళ్ళన్నట్టు కోళ్ళపెంపకాన్ని చేపడితే రైతు ఆర్థికస్థాయి పెరిగి. మరింత సుఖంగా జీవించడానికి తెరువు ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మల్బరీ చెట్ల సహాయంతో పట్టు పురుగుల్ని పెంచడం, తేనెపెట్టెలతో తేనెటీగల్ని పెంచడం వంటివి కూడా రైతుకు లాభం చేకూర్చే ఉపపరిశ్రమలే. అయినా కోళ్ళపెంపకం దాని కదే సాటి. ఏమంటే ఇంటిపెద్ద తన పొలంపని రద్దీలో ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు, ఇంటిల్లిపాదీ కోళ్ళను సంరక్షించుకోవచ్చు. పైగా ఆధునిక పద్ధతుల్లో కోళ్ళను పెంచితే మంచి లాభసాటిగా ఉంటుందని అనుభవరీత్యా తేలింది. కుటుంబానికి కావలసిన పుష్టికరమైన (ప్రోటీన్ (మాంసకృత్తు)లు ఇచ్చే ఆహారాన్ని సరఫరా చేయడమే కాక, గిరాకీగల గుడ్లను ఉత్పత్తి చేసి చేరువనున్న మార్కెట్టులో కిట్టుబాటైన ధరకు అమ్ముకోవచ్చును. ఇందుకు గాను ప్రభుత్వం పంచాయతీ సమితులద్వారా కోళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుజరుపుతూ ఉంది. మార్కెట్టు సదుపాయాల్ని కలుగజేసి రైతులకు కోళ్ళపెంపకంలో దోహదం కలగజేస్తున్నది. మంచిగుడ్ల ఉత్పత్తి నిచ్చేసి వైట్‌లెగ్‌హారన్, రోడ్ ఐలెండ్ రెడ్, ఆస్ట్రలార్ప్, బ్లాక్‌మైనార్కా వంటి ఉత్తమ శ్రేణి విదేశీకోళ్ళ వంగడాల్ని మన దేశం శీతోష్ణ పరిస్థితులలో మసగలిగేటట్టు అలవాటుచేసి, వాటి ఎన్నిక చేసిన గుడ్లను కృత్రిమపు పొదుగుడు (ఇన్‌క్యుబేటర్) పద్ధతిద్వారా పిల్లలను తయారుచేసి రకం వారీగా రైతాంగానికి అందివ్వడానికి ఏర్పాట్లు చేశారు.

విదేశీ కోడిజాతుల్లో ముఖ్యంగా వైట్‌లెగ్‌హారన్ జాతి ఎక్కువ గుడ్లను పెట్టడానికి పేరుపొందింది. ఇది త్వరగా పెరిగి పెద్దదై అచిరకాలంలోనే గుడ్లుపెట్టడం ప్రారంభిస్తుంది. పైగా ఆహారం తినడంలో కూడా మితంగానే ఉంటుంది. అంటే తిండిఖర్చు తక్కువన్న మాట. ఏడాదికి వైట్‌లెగ్‌హారన్ జాతి సుమారు నూటఏభై గుడ్లు పెడుతుంది. అసలు ఈ జాతి జన్మభూమి యూరప్‌లోని మధ్యధరాసముద్ర ప్రాంతము. చూడడానికి కూడా తెల్లగా మల్లెపువ్వులా చూడ ముచ్చటగా ఎర్రని జుట్టుతో ఉంటుంది.

ఆర్థికరీత్యా వైట్‌లెగ్‌హారన్ మంచిపేరు సంపాదించుకుంది. బరువు దాదాపు రెండున్నర కిలోగ్రాము లుంటుంది.

ఇక రోడ్ ఐలెండ్ రెడ్ అనేది కూడా రైతుకు ముఖ్యంగా సొంత ఉపయోగానికి మంచిది ఇది గుడ్లకు, మాంసానికి కూడా పేరు పొందింది. అయితే వైట్‌లెగ్‌హారన్ జాతికన్న గుడ్ల ఉత్పత్తిలో ఇది తీసికట్టే. ఏడాదికి రోడ్ ఐలెండ్ రెడ్ సుమారు నూటనలభై గుడ్లు పెడుతుంది. మంచి కండ గలిగి మాంసం రుచిగా ఉంటుందని ప్రసిద్ధి. ఎరుపు బ్రౌన్ కలిసిన ముదురురంగు కలిగి బొద్దుగా అందంగా ఉంటుంది ఈ జాతి. సరాసరి బరువు మూడున్నర కిలోగ్రాములు. ఈ జాతి అసలు యునైటెడ్ స్టేట్స్‌కు చెందినది.

మరొకరకం ఆస్ట్రలార్ప్ జాతి. ఇది కూడా పైనచెప్పిన రోడ్‌ఐలెండ్‌రెడ్ జాతి లాగానే గుడ్లకు, మాంసానికి కూడా ప్రసిద్ధి. ఏడాదికి ఇది పెట్టే గుడ్ల సంఖ్య కూడా అంతే (సుమారు నూటనలభై). అయితే దీని రంగు కారునలుపు. జుట్టు ఎరుపు. ఆకారం, బొద్దుతీరు అంతా రోడ్‌ఐలెండ్‌రెడ్ వరెసే ఉంటుంది. బరువు కూడా అంతే (సరాసరి మూడున్నర కిలోగ్రాములు). అయితే ఈ జాతి ఆస్ట్రేలియాలో సంకరప్రక్రియల మూలంగా అభివృద్ధి చెయ్యబడింది.

బ్లాక్‌మైనార్కా అనే జాతి మరొకటి. ఇది తెల్లటి తమ్మెలతో నల్లగా ఉంటుంది. మాంసానికి ప్రసిద్ధి. గుడ్ల ఉత్పత్తిలో దేశవాళీ జాతులకంటె మిన్న.

పైన పేర్కొన్న నాలుగు జాతులు కాక, బార్డ్‌ప్లిమత్‌రాక్, బ్రౌన్ లెగ్‌హారన్, ఆర్పింగ్‌టన్, న్యూహాంప్‌షైర్, వైట్‌ససెక్స్ మొదలైన విదేశీ జాతులు కూడా పేరొందినవి. ఉత్తరాదిని ఇజాత్‌నగర్‌లోని ఇండియన్ వెటరినరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ లోను, బెంగుళూరు సమీపాన ఉన్న హెబ్బాల్ లోను, మద్రాసు రాష్ట్రంలో హోసూరు లోను, మద్రాసులోని పౌల్ట్రీరిసెర్చి స్టేషన్ లోను, ఉత్తరప్రదేశ్‌లోని ఇటావ్‌లోను పరిశోధనలు చేసి పైనపేర్కొన్న నాలుగు విదేశీ జాతుల లోనూ మొదటి రెండూ — వైట్‌లెగ్‌హారన్, రోడ్‌ఐలెండ్‌రెడ్ జాతులు—రైతులు మన పరిస్థితుల్లో పెంచడానికి తగినవని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదు సమీపాన ఉన్న రాజేంద్రనగర్‌లోను, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోను ఇంకా మరి కొన్ని ముఖ్య కేంద్రాల్లోను భారీ ఎత్తున కోడిపిల్లలను తయారుచేసి చౌక ధరలకు (దాదాపు సగం ధరకు) పై ఉత్తమ జాతులను అందించి ప్రభుత్వం దోహదం చేస్తున్నది. ఇటీవల పశ్చిమ భారతంలో అమెరికన్ సహాయంతో వెలిసిన ఒక వైయక్తిక సంస్థ అన్ని రోగాల్ని తట్టుకునే కోడిజాతి నొకదానిని యునైటెడ్ స్టేట్స్‌నుండి తెప్పించి భారతదేశ వాతావరణ పరిస్థితులకు అలవాటు చేస్తున్నదని తెలియవచ్చింది. భారతదేశంలో ఈ జాతి మనగలిగితే ఏడాదికి దాదాపు రెండువందల ఇరవై గుడ్లు పెడుతుందని అంటున్నారు. ఇది సంకర జాతి కోడి.

ఇలాంటి సంకరజాతులు ఎక్కువ గుడ్లు పెట్టేవాటిని ఢిల్లీ సమీపాన ఉన్న పరిశోధన కేంద్రంలో కూడా రూపొందిస్తున్నది.

కోళ్ళ పెంపకంలో ముఖ్యంగా విదేశీ జాతులను పెంచడంలో కొన్ని మెలకువలు తీసుకోవాలి. ఈ విదేశీజాతులు ముఖ్యంగా వైట్ లెగ్‌హారన్ అతి సుకుమారమైన జాతి. రోగం వస్తే తట్టుకునే శక్తి తక్కువ. అయితే ఇందుకుగాను తగిన చికిత్సలు, నివారణోపాయాలు అప్పుడే రూపొందించి వెటరినరీ ఆసుపత్రులద్వారా ఆ సదుపాయాల్ని రైతులకు అందిస్తున్నారు. రాణిఖెట్ రోగం కోళ్ళ పాలిట తీవ్రమైన రోగం. అత్యధికంగా సంసర్గం ద్వారా మందనంతటినీ చుట్టబెట్టే అంటు రోగం. కోడికి ఈ జబ్బు ఏడాదిలో ఏ ఋతువులోనైనా రావడానికి అవకాశం ఉంది. రాణిఖెట్ రోగ లక్షణాల్లో పేర్కొనదగినవి: ఈకలు ముడుచుకుని పోతాయి. రోగం సోకిన కోడి పీలించిపోతుంది. జుట్టు, గళాంచలాలు నీలంగా మారిపోతాయి. శరీరం వేడిమి హెచ్చుతుంది. నోటిలోని చొంగ విడిలించడానికి తల ఎప్పుడూ ఆడిస్తూనే ఉంటుంది. రోగం వచ్చిన తరవాత చరమ దశలో పక్షవాతం వచ్చి కోడి కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెడ, కాళ్ళు మెలిపడి పోతాయి. దీనికి ముందు జాగ్రత్త అవసరం. మంద సంతటికీ వాక్సీన్‌తో టీకాలు వేయించి రోగ నిరోధక చర్యలు తీసుకోవాలి.

రాణిఖెట్‌వల్ల కాక ఇంకా కొన్ని రోగాలవల్ల మంద దెబ్బతినే పరిస్థితి ఏర్పడవచ్చు. కోడి కలరా, కోళ్ళటైఫాయిడ్, పారుడు రోగం, కోళ్ళ మశూచి వగైరా జబ్బులు ఎగిరిన సమయంలో అటి కోడిని ప్రత్యేకించి వెంటనే పశువుల వైద్యునికి చూపించి చికిత్స చేయించాలి.

జిల్లా వార్తాలేఖ

వరంగల్లు జిల్లాలోని పరిశ్రమల స్థితిగతులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్లు జిల్లాలో చెప్పుకోదగిన భారీ పరిశ్రమలు ఏమీ లేవు. ఆజంజాహి మిల్లు (టెక్స్‌టైల్) తప్ప మొత్తం జిల్లాలో భారీ పరిశ్రమలు లేవు. ఈ జిల్లాలో చిన్న పరిశ్రమలు లేనేలేవు. ఈ జిల్లాలో చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు స్థాపించుటకు చాల అవకాశమున్నది. జిల్లాలో గల ఖనిజ సంపద అపారము. ములుగు తాలూకాలో అగ్గిపెట్టెల పరిశ్రమకు సంబంధించిన, ముడి పదార్థము, మహబూబాబాద్ (మానుకోట) తాలూకాలో ఇనుపరాయి, బలపపు రాయి లభించుతున్నవి. నర్సంపేట—ములుగు అటవిక ప్రాంతాలలో కాగితం తయారు చేయుటకు కావలసిన గుంద్ర వృక్ష సంపద కూడా కలదు. కర్ర పరిశ్రమాభివృద్ధికి కావలసిన టేకు, వెదురు, ఇతర జాతుల కర్ర విరివిగా లభించుచున్నది. ప్రతి సంవత్సరం 150 వేల ఘనపుటడుగుల కర్ర, 330 వేల బొంగులు ఉత్పత్తి అవుతూఉన్నవి. జౌళిపు పరిశ్రమకు కావలసిన ముడి సరుకు కూడా ఈ జిల్లాలో లభ్యమవుతున్నది. విద్యుచ్ఛక్తి సరఫరాకొరకు వేయు స్తంభాల కనువగు 'తిరుమణి', 'కస' జాతి కలప కూడా లభించుతున్నది.

వరంగల్లు జిల్లాలో సైకిలు వాహనముల ఉపయోగం బాగా హెచ్చుగా ఉన్నది. సంవత్సరమునకు రు. 8 లక్షల విలువగల సైకిలు విడిభాగములు ఇతర ప్రాంతముల నుండి దిగుమతి అయ్యి అమ్మబడుతున్నవి. సైకిలు విడిభాగములకు, వ్యవసాయ పరికరముల ఉత్పాదనకు కావలసిన ముడి ఇనుము ఈ జిల్లాలో లభ్యమైనా 'కాస్టింగ్' ఇనుమురాయి కరిగించి ఇనుము తయారుచేయు పరిశ్రమలేని కారణంగా ప్రజలు పై వస్తు సామగ్రి కొరకు బయటి ప్రాంతాల మీద ఆధారపడవలసి వచ్చుతున్నది. సైకిల్ విడిభాగాల తయారీ, ఇనుము ఉత్పాదనచేయుశక్తి కలిగిన సాంకేతిక నిపుణులు ఈ జిల్లాలోఉన్నా కర్మాగారం ఒక్కటైనా ప్రభుత్వ రంగంలో కాని లేక ప్రైవేటు రంగంలో కాని లేక పోవటం దురదృష్టకరం.

వరంగల్లు "కంబళ్లు", "తివాసీలు", 'జంపఖానాలు' యావత్ప్రపంచంలో చాలా పేరెన్నిక గన్నవి. అనాది నుండి ఈ పరిశ్రమ వరంగల్లు జిల్లాలో అభివృద్ధిలో ఉన్నది. అయితే ఈ పరిశ్రమ నేడు చాలా క్షీణదశలో ఉన్నది. ఈ పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవటమే కారణం. పైగా ఈ పరిశ్రమలో అనుభవంగల పారిశ్రామికులు తగినంత పనిలేని కారణంగా ఇతర వృత్తులు అవలంబించినందులవల్ల మరీ క్షీణదశకు వచ్చింది.

ప్రస్తుతం ఈ జిల్లాలో చేనేత పరిశ్రమ ఒక మోస్తరుగా ఉన్నది. సుమారు ఐదువేలకు పైగా పారిశ్రామికులు ఈ పరిశ్రమలో పని చేస్తున్నారు. నిజాం ప్రభుత్వ కాలంలో ఈ పరిశ్రమాభివృద్ధికి తగినంత ప్రోత్సాహం లభించలేదు. అయితే రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత ప్రభుత్వం ఆర్థిక సహాయంచేసి దాని అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చింది. చేనేత సహకార సంఘాలు స్థాపించి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసింది. అయితే ప్రాథమికచేనేత సహకార సంఘాలుకాని, జిల్లా చేనేత సహకార సంఘాలుగాని లేక కేంద్ర సహకార సంఘాలుకాని సరిగా పని చేయని కారణంగా, వాటిని సరిగా ఆజమాయిషీ చేయనందువలన దరిదాపు మూడు వంతుల సహకార సంఘాలు మూతబడి పోయినవి. అటువంటి వానిలో వరంగల్లు చేనేత సహకార సంఘం ఒకటి. ఈ సంఘం సభ్యత్వం దాదాపు 3000. కొన్ని లక్షల రూపాయలు వ్యాపారం చేస్తుండేది. అధ్యక్ష కార్యదర్శులలో ముఠా రాజకీయాలు వచ్చిన కారణంగానైతే నేమి, లేక డబ్బు పంపిణీలో వచ్చిన తగాదావల్లనైతేనేమి సుమారు రు. 2 లక్షలు నష్టం 1958లో చూపించబడింది. దీని మీద ప్రభుత్వం ఈ పరిశ్రమను తన ఆధీనంలోకి తీసుకున్నది. అయితే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కూడా దీనిని సరిగా నడపలేక పోయిన కారణంగా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిని ఈ సంవత్సరారంభంలో, సహకార సంఘ భవనాలను, ఇతర సామగ్రిని వేలం వేసి తీసుకున్నది.

కొద్ది సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఒక పారిశ్రామిక వాడను స్థాపించింది. ఈ పారిశ్రామిక వాడలో దాదాపు 32 యూనిట్లు ('on record') పేరుకు పనిచేస్తున్నట్లు తెల్పబడుతున్నది. ఇందులో ఏ ఏడెనిమిది (7—8) యూనిట్లో తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టే ఉంటున్నవి. ఈ యూనిట్లకు ఇచ్చిన విదేశీ సరుకు దిగుమతి పర్మిట్లు మద్రాసు నగరంలో అమ్ముకొని యూనిట్ యజమానులు లాభపడుతున్నారు. కొందరు చీకటి బజారు వ్యాపారం చేస్తున్నారు. మరికొందరికి చాలినంత సరుకు ప్రభుత్వం పర్మిట్ ఇవ్వనందువలన కొన్ని మాసాల కాలమే పనిచేసి మిగతా కాలంలో యూనిట్‌కు తాళం పెడుతున్నారు. కొన్ని యూనిట్లకు ప్రముఖులైన కాంగ్రెసు నాయకులు యజమానులైన కారణంగా అవి సరిగా ఉత్పత్తి చేయడంలేదు. మొత్తం మీద వరంగల్ పారిశ్రామిక వాడలో పరిశ్రమాభివృద్ధి ఏమాత్రం జరగడం లేదనేది నిస్సందేహం.

నవారు చేనేత సహకార సంఘం, షతరంజీ చేనేత సహకార సంఘం, ఇతర సహకార సంఘాలు, ఇండస్ట్రియల్ సహకార సంఘాలు ఈ జిల్లాలో కొన్ని ఉన్నా అవి ఏ మాత్రం పనిచేయడం లేదు. వేల రూపాయల గ్రాంటు లను ప్రతి సంవత్సరం ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు ద్వారా పొంది కూడా అవి పనిచేయక పోవడం చాలా విచారకరం. తాటిబెల్లం తయారుచేయుటకు తాటిబెల్లం పరిశ్రమ స్థాపన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సర్వోదయ సంఘం స్తంభంపల్లిలో ఉన్నది. అది సరిగా పనిచేయడం లేదని తెల్పబడుతూంది. మాసె, సబ్బులు, ఖాదీ, ఇతర వస్తువులు తయారు చేయడం జరగడంలేదని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది. ఈ సంస్థకు ఏటా కొన్ని వేల రూపాయలు ఖాదీ బోర్డువారు గ్రాంటుగా ఇస్తున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం వరంగల్లులో ఫీవ్‌బోర్డు ఫ్యాక్టరీని స్థాపించుటకు ప్రభుత్వం ప్రైవేటు యజమానులకు లైసెన్సు ఇచ్చి కూడా దాని స్థాపన విషయంలో తగు శ్రద్ధ వహించలేకపోయింది. బేరియం ప్లాంటు, పట్టుపరిశ్రమ, ఇత్తడి పరిశ్రమల వంటి గృహ పరిశ్రమలను స్థాపించుటకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించలేదు.

కావున ప్రభుత్వం వెంటనే వరంగల్లు పారిశ్రామిక వాడలో ఉన్న వివిధ యూనిట్లు ఉత్పత్తిదారులను తమ తమ సరుకుల ఉత్పాదనకు ఒత్తిడి చేయాలని కోరబడుతున్నది. అదీకాక ఒక చిన్న ఉక్కు కర్మాగారము, ఇతర కర్మాగారములు స్థాపించటం ఎంతైనా అవసరం.

పారిశుద్ధ్యం

వరంగల్లు నగరంలో పారిశుద్ధ్యం సరిగా లేదు. పురపాలక సంఘం ఈ విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. మురికి కుప్పలు ప్రతి రోడ్డుమీద, గల్లీలలో (సందులు) కానవచ్చుతున్నవి. పారిశుద్ధ్యం కొరకు సుమారు 400 మంది స్కావెంజర్లు ఉన్నారు. 24 మైళ్ల వైశాల్యం గల వరంగల్లు నగరానికి ఈ సంఖ్య చాలా స్వల్పం. వేస్టేజి (చెత్త) తీసుకొనిపోవడానికి ఇండ్లు (మూడుచక్రాల మోటారు) ఉపయోగింపబడుతున్నవి. ముక్రం జాహీ రోడ్, స్టేషన్‌రోడ్డు, ఉర్సు, కరీం ఆబాద్ రంగశాయిపేట, వరంగల్ కోట ప్రాంతాలలో నాలుగు రోజుల కొకసారి చెత్త తీసివేయబడుతున్నది. ఆజంజాహి మిల్లు ప్రాంతం, దేశాయిపేట రోడ్డు, ఎం.జి.ఎం. హాస్పిటల్ రోడ్డు, మటేవాడ, పోచయ్యపేట, రామన్నపేట గల్లీలలో వారానికొకసారి మురికి చెత్త తీసి వేయబడుతున్నది. మ్యునిసిపల్ కౌన్సిల్ ఇండ్ల ముందర మాత్రం ఏరోజు కారోజు చాలా శుభ్రంగా ఉంచబడుతున్నది. గత పది పన్నెండు సంవత్సరాలలో పురపాలక సంఘం ఆదాయం లక్షల నుండి 14 లక్షలకు పెరిగింది. అయినా నగరంలో మూత్రశాలలు, మురుగుదొడ్లు నిర్మించబడలేదు. రోడ్లు నిర్మించబడలేదు. విద్యుద్దీప సౌకర్యం అవసరలేదు. కిరసనాయిల్ దీపాలు కూడా లేవు.

మంచినీటి కొరత

మంచినీటి కొరత నగరంలో విపరీతంగా ఉన్నది. 60 లక్షల రూపాయల మంచినీటి పథకములు కేంద్ర ప్రభుత్వం రెండవ ప్రణాళిక కాలంలో వరంగల్లుకు మంజూరుచేసినా నీటి ఎద్దడి తగ్గలేదు. ఇంతవరకు ఈ మొత్తంలో నుండి రు. 40 లక్షలు ఖర్చుచేసి పైపు లైనులు, ఫిల్టర్ బెడ్లు, ఒక రిజర్వాయరు నిర్మించబడ్డాయే కాని నీటి సరఫరా విషయంలో మ్యునిసిపాలిటీ కాని ప్రభుత్వం కాని ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. నీటికొరకు వరంగల్‌లోని రెండు లక్షల జనం అల్లల్లాడి పోవటం అలవాటై పోయింది. ఇప్పుడు ఉన్న పైపు లైనులకు వాటికి మించిన సంఖ్యకు కొళాయిలుపెట్టడం వలన ఏ ఒక్క కొళాయినుండి కూడా నీరు లభ్యం కావటం లేదు. వర్షాకాలంలో కూడా నీరు లభ్యం కాకపోవటం చాలా విచారకరం.

మొత్తం మీద నగర పాలక సంఘం రాజకీయముఠాల ప్రాతిపదికపై పనిచేస్తున్నదే కాని నగరాభివృద్ధికి ఏ మాత్రం పాటుపడటం లేదు. మొత్తం నగర పాలక సంఘంలో 32 మంది సభ్యులు ఉన్నారు. అందరూ గ్రూప్ కాంగ్రెస్ సభ్యులే. అయితే వీరిలో మూడు గ్రూపులుఉన్నవి. ఒకటి శ్రీ రామచంద్రారెడ్డి వర్గం. రెండవది శ్రీఆరెల్లి బుచ్చయ్య వర్గం, మూడవది హయగ్రీవాచార్యుల వర్గం. ఈ వర్గములు, సభ్యులు నగర పాలక సంఘం కార్యాలయం చుట్టూ ప్రతి రోజు తిరుగుతూ పైరవీలు చేస్తున్నారు. ఇంటి పన్నులను మాఫీ చేయుస్తామనీ, టౌన్ కనక్షన్, గృహనిర్మాణ పర్మిషన్‌లు ఇప్పించుటలో కౌన్సిలర్ పైరవీ చేసి డబ్బు గడించుతున్నట్లు తెల్పబడుతూంది. హన్మకొండ, కిషన్‌పూర, రాగన్న దర్వాజ, ఖాజీపేట, సుబేదారీ, మొదలగు ప్రాంతాలలో కూడా పారిశుద్ధ్యం సరిగాలేదు. ఎద్దేపల్లిలో, ఇతర ప్రాంతాలలో పారిశుద్ధ్యం సిబ్బంది పోయినట్లు కానరాదు. వరంగల్లు నగరం స్పెషల్ గ్రేడ్ మ్యునిసిపాలిటీగా (అనగా గ్రేడ్ 1) రూపొంది నాలుగు సంవత్సరాల కాలమైనా పౌర సౌకర్యాలు ఇంతవరకు ఏమీ కలిగించబడలేదు. రోడ్డు కిరువైపుల వేసే ఫుట్‌పాత్‌లు కూడా వేయలేదు. రోడ్ల పైన పండ్ల దుకాణాలు,- టీకొట్లు, పాన్ షాపులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పెట్టుకొంటున్నారు. వీటిని తీసివేయుటకు నగర పాలక సంఘం ఏమాత్రం శ్రద్ధ వహించటం లేదు. హోటళ్లలో పారిశుద్ధ్యం ఉన్నదా లేదా అనేది అజమాయిషీ చేయబడటం లేదు. కల్తీపాలు, పెరుగు, నెయ్యి మొదలగు పదార్థాలను చెక్ చేయబడటం లేదు.

కాబట్టి నగర పాలక సంఘం ఇప్పటికైనా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించాలని ప్రజలు కోరుతున్నారు, నగరంలో పారిశుద్ధ్యం సరిగా ఉంచుటకు తగు శ్రద్ధ వహించాలని, పన్ను బకాయిలను వసూలు చేయాలని కోరబడుతున్నది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఉపాధ్యక్షుడు

ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలక చరిత్రలో మరొక అధ్యాయం ప్రారంభమైనది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నెలకొన్న నాటినుండి ఉపాధ్యక్ష పదవిని అలంకరించినవారు అందరూ అచ్చరాల ఆంధ్రులు. ఈసారి శ్రీ కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ఉపాధ్యక్షులుగా నియుక్తులు కావడంతో విశ్వవిద్యాలయం చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. ప్రాంతీయ అభిమానాలకు తావులేదని, విద్యా విషయాలలో సమర్థతకే గుర్తింపు అవసరమని ఈ నియామకం హెచ్చరిస్తూంది.



ఆచార్య కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్

శ్రీ శ్రీనివాస అయ్యంగార్ జన్మతః తెలుగువాడు కాకపోయినా, రెండు దశాబ్దాలకుపైగా తెలుగుదేశంలో ఉండి, తెలుగువారి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యపీఠం అలంకరించి తెలుగువారికి ఆత్మీయుడు, అత్యంత సన్నిహితుడు అయినవాడు. శ్రీ అయ్యంగార్‌ను తమ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా ఎన్నిక చేసుకోవడం వల్ల ఆంధ్రుల మంచితనం బయట పడ్డది.

శ్రీనివాస అయ్యంగార్ 1908 ఏప్రిల్ 17వ జన్మించారు. తిరునెల్వేలిలోని హిందూ కళాశాలలోను, పాలయంకోట్ట లోని సెయింట్ జేవియర్ కళాశాలలోను ఉన్నత విద్యాభ్యాసం చేసి, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎమ్. ఎ., డి. లిట్. పట్టాలు పుచ్చుకున్నారు. 1928—31 మధ్యకాలంలో సింహళంలో లెక్చరర్‌గా పనిచేశారు. 1933లో బెళ్గాం లోని లింగరాజ్ కళాశాలలో ఆంగ్ల భాషాచార్యులుగా చేరి 1944 వరకు పనిచేశారు. 1944—47 మధ్యకాలంలో బాగల్‌కోట్‌లో బసవేశ్వర్ కళాశాలలో వైస్—ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.

అప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు శ్రీ అయ్యంగార్‌ను ఆంధ్రకు ఆహ్వానించడం జరిగింది. 1947లో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా, ఆంగ్లశాఖలో ప్రధానాచార్యులుగా నియుక్తులైనారు. నాటినుండి ఇరవైఏండ్ల పాటు ఆచార్యస్థానం అలంకరించారు. ఈ నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికే ఉపాధ్యక్షులైనారు.

శ్రీ శ్రీనివాస అయ్యంగార్ అనేక సందర్భాలలో విదేశాలు పర్యటించారు. 1951 లో బ్రిటిష్ కౌన్సిల్, వారిని అతిథి ఆచార్యులుగా ఆహ్వానించింది. 1959లో లీడ్స్ విశ్వవిద్యాలయం ఆహ్వానించి, వారి ఉపన్యాసాలు ఏర్పాటుచేసింది. 1964లో స్ట్రాట్‌ఫర్డ్ ఆన్ ఏవన్‌లో జరిగిన మహాకవి షేక్స్‌పియర్ చతుశ్శతజయంత్యుత్సవ సందర్భంలో భారత ప్రతినిధిగా శ్రీ అయ్యంగార్ హాజరైనారు. 1965లో కామన్వెల్తు భాషా సాహిత్య విషయ నిర్ణాయక సంఘ సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ శ్రీనివాస అయ్యంగార్ సాహితీ సంస్థ అయిన పి. ఇ. ఎన్. భారతీయ శాఖలో చిరకాలంగా సభ్యులు. కొంతకాలం కార్యవర్గ సభ్యులు. 1958లో టోక్యోలో జరిగిన పి. ఇ. ఎన్. అంతర్జాతీయ సమావేశాలకు హాజరైనారు. కేంద్ర సాహిత్య అకాడమీతో వారికి గల సంబంధం ప్రశంసనీయం. 1963లో జైపూర్‌లో జరిగిన అఖిల భారత ఆంగ్ల భాషాచార్యుల సమావేశానికి వీరు అధ్యక్ష స్థానం వహించారు.

శ్రీ శ్రీనివాస అయ్యంగార్ చక్కని రచయిత. విశ్వవిద్యాలయాలకు, విద్యకు సంబంధించిన అనేక అంశాలపై రచనలు చేశారు; గ్రంథాలు రచించారు. లిటన్ స్ట్రాచీ, అరవింద్, ఇండియన్ కంట్రిబ్యూషన్ టు ఇంగ్లీష్ లిటరేచర్, ఏ న్యూ డీల్ ఫర్ అవర్ యూనివర్సిటీస్, ది మైండ్ అండ్ హార్ట్ ఆఫ్ బ్రిటన్, ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, ది అడ్వెంచర్ ఆఫ్ క్రిటిసిజం, విలియం షేక్స్‌పియర్ అనేవి వీరి రచనల్లో ప్రధాన గ్రంథాలు. వీరు మొత్తం 20 గ్రంథాలు రచించారు.

శ్రీ శ్రీనివాస అయ్యంగార్ నిరాడంబరుడు, పండితుడు, ఉన్నత భావుకుడు. ఆయనకు అందరూ హితులే, అందరూ సన్నిహితులే. శత్రువులు అంటూ లేరు. శ్రీ శ్రీనివాస అయ్యంగార్ గురించి అందరూ చెప్పేది ఒకేమాట— మంచివాడు, గొప్పవాడు. అని విశ్వవిద్యాలయంలో అన్ని వర్గాలవారి ప్రేమాదరాలు పొందిన వ్యక్తి ఆచార్య కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్.

(గత సంచిక తరువాయి)

నేను అలివికి ఆమె కథతోపాటు ఇచ్చినది నిజానికి ఒక ప్రజంటేషన్ కాదు. అభిప్రాయం కాదు. విమర్శ అంతకంటే కాదు. గతంలో ఒకప్పుడు నా అసమర్థతకు నన్ను నేనే నిందించుకున్నాను. అలివి కూడా తన జాలి ప్రదర్శించింది. కాని ఇప్పుడేదీ అవసరంలేదు. అప్పుడు చేయలేని ఘనకార్యం ఇప్పుడు చేశాను. నేను అలివి కిచ్చిన కాగితాల్లో వ్రాసినదంతా జీవితంపై ఒక పెద్ద వ్యాసం—గతంలో అలివి పడ్డ బాధకు నా హృదయపూర్వక సానుభూతి, ఆత్మీయత ప్రదర్శనం, స్నేహంలోని మాధుర్యం ఇత్యాదివన్నీ విపులంగా వ్రాసి నాకు తెలియని కొన్ని సంఘటన లూహించుకుంటూ అలివి భావాన్ని విపులీకరించి నేనూ కూడా! ... పండుగకు, నేను ... వివరించుకున్నా ... వ్యర్థం కాకుండా ... సెలవు పెట్టాను.

బాధపడుతున్నానని అలివి అనుకుంటూండవచ్చు. కాని నేను భయపడటం లేదు. సెలవు అయిపోయింది. ఇంకా రెండు రోజులు సెలవు పెట్టాలని ఉంది. కాని ఎన్నాళ్ళిలా?

తప్పదు.

ఆఫీసులో మామూలుగానే మాట్లాడుకున్నాం. నవ్వుతూ మాట్లాడింది. కాని నా ఆబ్సెన్స్‌కు కారణం ఏమిటని అడగలేదు. ఏమైనా నా ప్రయత్నం వ్యర్థం కాలేదు. నయం! నా సమర్థతమీద అలివికి అపనమ్మకం కల్గలేదు. ఆఫీసు అయిపోయిన తరవాత లాఫింగా మామూలు స్వరంతో పిడుగుపాటుగా అంది "నువ్వు పొర పడ్డావు మహంతీ!".

నిర్ఘాంతపోయాను.

"అలివీ!" నా గొంతు పెగల్లేదు. మనిషిని ఆపాదమస్తకం వణికిపోయాను. గుండెలమీద బనియన్ తడిసిపోయింది. చెమరించిన అరచేతులను కలిపి రుద్దుకొన సాగాను. నా తల వాలిపోయింది. నిజంగా నేను పొరబడ్డానా? లేదు... లేదు... నేను పొరబడలేదు. అపార్థం చేసుకోలేదు. కొన్ని స్వయంగా చూశాను. కొన్ని ఆధారాలతో ఫలానా విధంగా జరిగి ఉంటుందని విశ్వసించుకున్నాను. కొన్ని తర్కించి వ్రాశాను. కాని... ఏమిటిది? అలివి ఇలా అంటుందేం? నేను పొరబడలేదు. అసలు అవకాశమే లేదు. కొంపదీసి అలివికి నా అన్వేషణ గురించే తెలిసిందా ఏమిటి? ఏమో? చెప్పలేను. అంతర్యాలతో చెలగాట మాడుతున్నాను.

అలివి చెప్పింది "నువ్వలా ఎందుకనుకున్నావో నా కర్థం కాకుండా ఉంది. నే నిదివరకు అలా ఎన్నో కథలు వ్రాశాను. కాని ఎవ్వరికీ చూపెట్టలేదు. దేనికీ పంపించలేదు. మొట్టమొదటి సారిగా నీకు చూపించాను. నీవు నా కథను విమర్శించగలవో లేదో అంతా వ్రాశావు. అర్థమైందనుకో. కాని పొరబడ్డావనే నా అభిప్రాయం. ఇలా సూటిగా చెబుతున్నందుకు మన్నించు. నీవు, నాకు రచనా సౌలభ్యం వుందనీ, ప్రయత్నిస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చునని వ్రాశావు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు."

నేను మాట్లాడలేదు. ఏమని మాట్లాడాలి? నిష్క్రమణం వచ్చింది. విడిపోయాం. రాత్రి నిద్రకొరకు నే చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది. పొగచే, సిగరెట్ల కంపుచే రూము అంతా దుర్గంధం వ్యాపించింది. తలుపులు తెరిచి కూర్చున్నాను.

* * *

మరుసటిరోజు మామూలుగానే విష్ చేసుకున్నాం. నేను ప్రత్యేకంగా ఆమెను పలకరించలేదు. ఆమె కూడా గంభీరంగా ఉంది. ఇష్టం లేకపోయినా నేనూ మొహం ఎర్ర జేసుకున్నాను. రెండు రోజులు ముభావంగానే గడిచిపోయాయి. అలివిని నే నర్థం చేసుకున్నాను. కాని ఆమె నన్నర్థం చేసుకోలేదు. ఆమె గుండెల్లో ఎన్ని ఆర్ద్ర పర్వతాలు రగులుతున్నాయో గమనించాను. కాని నేను పడే బాధ ఆమె గమనించలేదు. తనకు తానుగా వెళ్ళడించింది. "జీవితం అంటే ఏమిటి?" అన్న ప్రశ్నలోనే తన బాధనంతా వెళ్ళడించింది. నా సానుభూతి కొరకు, నా ఓదార్పు కొరకు ఎదురుచూసింది.

ఈ కథ మొదటి భాగం కిందటి ఆదివారం ఆంధ్రప్రభ కళా సాహిత్య విజ్ఞాన వేదికలో ప్రచురితమయింది. ఇది రెండవ ఆఖరి భాగం.

జరిగిన కథ: అలివి, మహంతి సన్నిహితులు. మహంతి రచయిత. అలివి కథ వ్రాసింది. మహంతికి ఇచ్చి అభిప్రాయం తెల్పమనికోరింది. మహంతి ఆమెకు సమాధానంగా మరొక రచన అందజేశాడు.

కాని ఆ సమయంలో ఏదో పిశాచి నాలో ప్రవేశించింది. అందుకొరకే ఒక స్త్రీ జాతి చెందేటంత హీన స్థితికి దిగజారాను. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా కాకపోయినా, నా కున్న సమర్థతను, మంచి మనస్సును, ఔదార్యాన్ని, సానుభూతిని అంతా ఉత్తరం ద్వారా వెల్లడించాను. అలివి అర్థం చేసుకుంటుందనే భావించాను. నా ప్రయత్నం వ్యర్థం కాదనే అనుకున్నాను.

ఆమె అన్న మాటలు తల్చుకుంటూంటే నేను చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరేమో ననిపిస్తూంది. ఆమె వ్రాసినకథలోని ప్రతి వాక్యం, అదంతా అలివి గత జీవిత ప్రతిబింబమేనని తెలుపుతూంది. అందుకుసాక్ష్యంగా గతంలో నా ఎదటనే జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వ్రాసిన దంతా నిజం. కాని అలివి ప్రవర్తన నన్ను సందిగ్ధ స్థితిలో పెడుతూంది. నాకో ఆవేదన కలుగుతూంది. అలివి తన నైజాన్ని బైటపడకూడదన్న అభిజాత్యం వల్లనేనా ఇంత విపరీతంగా ప్రవర్తించేది?!

పార్కులో ఆమె ప్రవర్తన! ఆమె కన్నుల్లో చిందిన వెన్నెల! నేను ఉత్తరం ఇచ్చిన తరవాత ఆమె మొహమాటంలేని మాటలు రెండింటికీ సమన్వయం కుదరటం లేదు. క్వైట్ పారడాక్సికల్! నేను ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. మరో రెండు రోజులు గడిచాయి.

'విద్యుల్లత'

ఆఫీసు వదిలిపెట్టిన తరవాత అలివి సంశయిస్తూ నా చేతిలో ఒక కవరుపెట్టింది. ప్రశ్నార్థకంగా చూశాను. అలివి ఏమీ చెప్పక తలవంచుకుని వెళ్ళిపోయింది. నా కర్థంగాలేదు. కవరు జేబులో పెట్టుకున్నాను. ఏమి వ్రాసి ఉంటుంది? ఇకనుంచీ తనతో మరీ అంత చనువుగా ప్రవర్తించవద్దనా?! లేక...ఊఁ... హూఁ...ఆలోచనకు అందకుండా ఉంది. రూమ్‌కు చేరుకునేదాకా మనసు మనసులో లేదు. మంచంమీద వాలి సిగరెట్ అంటించాను. కవరు చించుతోంటే ఎందుకో చేతులు వణికాయి. అనవసర భయానికి నవ్వుకుని కాగితం మడత విప్పాను.

"మహంతీ!

నన్ను క్షమించు. నా బాధ నీ కెరిగేలా ప్రవర్తించాను. జీవితంలో ఒకర్ని సంతోష పెట్టలేకపోయినాబాధపెడుతున్నందుకుచాలా సిగ్గుగా ఉంది. నిన్ను అర్థం చేసుకున్నాను. ఇప్పుడుకాదు. చాలాకాలం క్రితమే అర్థం చేసుకున్నాను. నీవు నా గతాన్ని ఊహించి వ్రాశావో, లేక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గ్రహించి వ్రాశావో ఏమో కాని, మొత్తానికి అదంతా అక్షరాలా నిజం. ఒప్పుకుంటున్నాను. నేను వంచితను. అందరు స్త్రీలలానే నేనూ మోసపోయాను. ఇప్పుడనుకుని ఏం లాభం? గత జల సేతుబంధనం. నా గతాన్ని విపులీకరిస్తూ నువ్వు చాలా బాధపడ్డావు. వద్దు మహంతీ! నువ్వు బాధపడకు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎవరి బాధలు వాళ్ళవి. ప్రతీది పట్టించుకుంటే మనం ముందుకు నడవలేం. నా విషయంలో జోక్యం కలిగించుకోవద్దని మనవి చేసుకుంటున్నాను. ఇలా సూటిగా వ్రాస్తున్నందుకు క్షమించు.

కథతో నాయికి పాత్రను తొందరగా అంతం చేశాను. అలా అని నా జీవితాన్ని కూడా అంతం చేసుకుంటానని బాధపడకు. నేనంత తెగింపు చెయ్యలేను. ఆత్మసంతృప్తి కొరకు కలం చేతిలో ఉన్నది గనక అలా చేశాను. అంతే! నే నంత ధైర్యం చెయ్యలేను. కథ వ్రాయడంలో నా మొదటి ప్రయత్నం ఇలా ముగిసింది. పోనియ్యి. ఇంకొకసారి కథ వ్రాయను. ఆ కథను తగలబెట్టా లనుకున్నాను. కాని ఎందుకు అలానే ఉంచాలనిపించింది. ఒక విషయం. నా బాధను గురించి పట్టించుకోవద్దు. నువ్వు బాధపడటం నేను చూడలేను. ఇకనైనా నా జీవితం గడిచిపోనీ. నువ్వు రచయితవు! అనుభవ మున్నవాడివి. బాధను మరచి పోవడానికి, ఒంటరితనం నుంచి దూరం కావడానికి కొన్ని మార్గాలు చూపించావు. అవి తప్పక ఆచరిస్తాను. నీ సలహాలకు, నీ అభిమానానికి నా హృదయపూర్వక వందనములు.

ఇంతకన్నా ఎక్కువగా వ్రాయలేను.

సెలవు

—అలివి."

ఉత్తరం చేతిలోంచి జారిపోయింది. నాకు ఏడవాలో, నవ్వాలో తోచలేదు. సిగరెట్ విసిరేసి ఇంకొకటి అంటించాను. అలివి పూర్వ ప్రవర్తనకు, ఇప్పటి ప్రవర్తనకు సామ్యం కుదరటం లేదు. తీవ్రంగా ఆలోచించాను. బుర్ర వేడెక్కి పోయింది. సిగరెట్ ప్యాకెట్ ఖాళీ అయింది. కాని ప్రయోజనం లేకపోయింది. స్త్రీ అంతర్యం కనుక్కోవడం మగవాని తరం కాదు. అని అందరూ ఏడుస్తారే! ఇదేనా అంతర్యం అంటే?! ద్వంద్వ ప్రవర్తనేనా అంతర్యం అంటే? పైన ఒకటి! లోనొకటి! ఓహ్! అసలు ఆడవాళ్ళంతా ఇంతేనా?

లేక అలివి ఒక్కతే ఇలా ప్రవర్తిస్తూందా?!

నెల రోజులు గడిచాయి. అలివికి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. విశాఖపట్నం వెళ్ళాలి. ఆదివారం ప్రయాణం. శనివారం సాయంత్రం తాజ్‌మహల్ హోటల్‌లో ఆమెకు స్పెషల్ ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చాను.

కాఫీ త్రాగుతూ అడిగింది. "నేను జ్ఞాపక ముంటావా మహంతీ!"

క్షిప్తకాలం ఆవేశం జనించినా వెంటనే ఆమె చిన్నతనానికి నవ్వుకున్నాను. గట్టిగా నవ్వేశాను. అలివి తెల్లబోయినట్లు మొహం పెట్టింది.

"ఎందుకు నవ్వుతావ్?" చిన్నపిల్లలా అడిగింది.

"నీ ప్రశ్న ఆలోచించి వేసింది కాదు. చిన్నపిల్ల అడిగినట్లు అడిగావు. అందుకే నవ్వొచ్చింది, నవ్వాను."

"నేనేమీ ఆలోచించకుండా అనలేదు. నువ్వు రచయితవు. అందుకే అలా అడిగాను." నమ్మదిగా చెప్పింది. ఎవరో పిడుగుపడ జరిగినట్లు అనుభూతి చెందాను. నా పెద్దతనానికి, అలివి చిన్నతనానికి నవ్వుకున్న నేను, ఇప్పుడు ఆమె తార్కిక శక్తికి ఏడవవలసి వస్తూంది. నేను వూహించుకున్నదానికన్నా రెండింతలు తెలివిగలది! పైకి కనిపించేంతటి అమాయకురాలు కాదు. నన్ను రచయితగా దృష్టిలో పెట్టుకుని స్నేహం చేసిందా? అన్నీ ప్రశ్నలే? హోటల్లోంచి బైటపడ్డాము.

"అలివీ! నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు."

"అవును."

"జ్ఞాపక ముంటానా?" కావాలని అడిగాను.

నవ్వింది అలివి. "జ్ఞాపకముండకేం? జీవితాంతం." నా కాళ్ళ కింద ఉన్న భూమి ఒక్కసారి పెట్లిన్లవ పగిలి నన్ను కబళించ దెందుకు?

సిగరెట్ అంటించాను. "నీకేం కావాలో కోరుకో, ఏదైనా" అన్నాను ఆప్యాయంగా.

"జ్ఞాపకార్థమా? నువ్వే ఇవ్వు. ఏదైనా సరే" అంది.

నేను నిమిషకాలం ఆలోచించాను. సిగరెట్ విసిరేసి, "పద" అన్నాను. అలివి మౌనంగా నన్ను అనుసరించింది. సుల్తాన్ బజారులో ఉన్న ఒక గాజుల షాపులో ప్రవేశించాం. అలివి అభ్యంతర పెట్టలేదు. పదహారు రూపాయల విలువ చేసే నాలుగు గాజులు నేనే సెలెక్టు చేశాను. షాపు అతను వాటిని పాక్‌చేసి ఇచ్చాడు. డబ్బు చెల్లించి బిల్లు పుచ్చుకుని లేచాను. అలివి వదనంలో ఏదైనా మార్పు చోటు చేసుకుందేమో నని చూశాను. మామూలుగా ఉంది.

"పార్కు కెళ్దాం, పద."

అయిదు నిమిషాలకల్లా పార్కులో ఉన్నాం.

"అలివీ!" గాఢంగా పిలిచాను. తలెత్తింది అలివి. వదనం ఎర్రగా ఉంది. ముక్కుపుటాలు ఆదురుతున్నాయి. కపోలాలు కెంపుల్లా తయారయ్యాయి. కన్నుల్లో ఆదో తీవ్ర సంచలనం!

అర్థంకాలేదు. అర్థం చేసుకో ప్రయత్నించినా ఏమీ ఫల ముండదని తెలుసు.

"ఇదిగో, నా ప్రజంటేషన్. తిరస్కరించకు." పాకెట్ ఆమె చేతిలో ఉంచాను. వణికే చేతులతో అందుకుంది. కొద్దికాలం ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది. నేను అలివినే చూస్తున్నాను. ఉన్నట్లుండి అంది అలివి: "క్షమించు, మహంతీ! నేను నీ కేమీ ఇవ్వలేకపోయాను."

"పరవాలేదు." మామూలుగా అన్నాను.

నాకు ఎన్నో విషయాలు చర్చించాలని ఉంది. కాని, నాలిక తిరగడం లేదు. గొంతు పెగలటం లేదు. అరగంట గడిచిపోయింది. లౌడ్ స్పీకర్లో గొడవ మొదలైంది.

"వెళదాం, పద" అన్నాను లేస్తూ. ఇద్దరం పార్కు బయటికి వచ్చాం. రిక్షా మాట్లాడి ఎక్కి కూర్చుంది.

"రేపు స్టేషన్‌కు వస్తావా మహంతీ?" అడిగింది.

"క్షమించు. రాలేను." అలా ఎందుకన్నానో నాకే అర్థం కాలేదు.

"మంచిది. వెళ్ళివస్తా మహంతీ! గుడ్‌బై." అలివి చెయ్యి ఊపింది ఉష్ణ్యాపోతం చేస్తూ.

"గుడ్ బై, విష్ యూ గుడ్ లక్" అన్నాను చెయ్యి ఊపుతూ.

రిక్షా కదిలింది.

"థాంక్యూ." గాలిలో సన్నగా వినిపించింది.

నెమ్మదిగా రూముకు కాళ్ళీడ్చాను.

* * *

పది రోజులు గడిచాయి. అలివి ఉత్తరం వ్రాస్తుందని ఎదురు చూశాను. రాలేదు.

మరొక అయిదు రోజులు చూశాను. అంతులేదు. చివరి సారిగా మరొక వారం రోజులు ఎదురు చూశాను. వ్యర్థమే అయింది. నేనే ఉత్తరం వ్రాశాను.

"అలివీ!

నువ్వు అక్కడికి చేరగానే ఉత్తరం వ్రాస్తావని ఎదురుచూశాను. దాదాపు ఇరవై రోజులు ఎదురుచూశాను. కాని, నీ దగ్గిరనుండి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. నా నిరీక్షణ విఫలమైంది. గతంలో నా ప్రవర్తన నీకేమైనా కోపం తెప్పించిందా? అలా అయితే నన్ను క్షమించు. స్టేషనుకు రానందుకే అనుకుంటా నీకోపానికి కారణం. నేను ఎందుకు రానని చెప్పానో నీకు అర్థం కాదు. నేను వివరించినా నీకు అర్థం కాదు. సరే. ఆ విషయం పోనీ. నేనుచెప్పిన సలహాలను పాటిస్తున్నావని అనుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూనీ మంచినే కోరతాను. నన్ను ఒక రచయితగా భావించి నీవు నా స్నేహం చేశావని అంటే నాకు చాలా బాధ కలుగుతుంది. నువ్వలా భావించి చెయ్యలేదనే నా అభిప్రాయం. అక్కడి నీ ఆఫీసు అనుభవాలు వ్రాసేది. ఎన్నో వ్రాయాలని ఉంది. కాని, ఏమీ వ్రాయలేకపోతున్నాను. ఈ ఉత్తరం అందగానే సమాధానం వ్రాస్తావను. నీ ఉత్తరం కొరకు ఎదురుచూస్తూ ఉంటాను.

— మహంతి

* * *

వారం రోజులైంది అలివికి నేను ఉత్తరం వ్రాసి. కాని, ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు.

నెల రోజుల తరవాత ఉత్తరం వచ్చింది.

"మహంతీ!

నీ ఉత్తరం అందింది. ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షమించు. ఒక విషయం. ఇప్పటినుంచి నీవు నాకు ఉత్తరాలు వ్రాయవద్దు. నేనూ వ్రాయను. అసలు నన్ను గురించి ఆలోచించడం నీ కనవసరం. అంతే! ఇలా వ్రాస్తున్నందుకు క్షమించు. నన్ను మరిచిపో.

—అలివి."

ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించేశాను. అగ్గిపుల్ల గీసి మంటపెట్టాను. కాగితం ముక్కలు కాలిపోతున్నాయి. ముక్కలైన నా మనస్సూ అలాగే కాలిపోతూంది. ఎర్రని మంటల నడుమ అలివి విస్పష్టంగా నవ్వుతూంది. మంట ఆరిపోయింది. బూడిద చేతిలోకి తీసుకుని 'ఫూ' అని గాలిలోకి ఊదాను.

"అలివీ!" బాధగా, కసిగా నవ్వుకున్నాను.

"నీ సాహచర్యంలో నా కో అనుభూతి కలిగింది. అది అనుభవంగా మారింది. అది నా కొక భయంకరమైన పాఠం నేర్పింది. నేర్చుకున్న పాఠం కలం ద్వారా కాగితాల మీది కెక్కుతుంది. పాఠం పత్రికల్లో ముద్రించ బడుతుంది. నువ్వు చదువుతావు. నీ గుండెల్లో అపోహ పడ్డానన్న భావం దావాగ్నిలా చెలరేగి నిన్ను నాశనం చేస్తుంది. అప్పుడు నిజం తెలుసుకుంటావు. నువ్వు నిజం గ్రహించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, అలివీ, నాకు మనశ్శాంతి ఉండదు.

* * *

అనుభవం నేర్పిన పాఠం కాగితాల మీదికి అందంగా ఎక్కించాను. పాఠం పత్రికలో ప్రచురించబడింది. చదివిన పాఠకుల ప్రశంసలు కోకొల్లలు. నా కలం కొత్త పుంతలు తొక్కిందన్నారు. నా కథ ఆ నాటి పత్రికలో ప్రచురింపబడ్డ కథల్లోకెల్లా ఉత్తమమైందన్నారు. ఆణిముత్యం అన్నారు. కొందరు నా స్వానుభవమేమోనని అనుమానిస్తూ ఉత్తరాలు వ్రాశారు. కాని, నాకు కలిగింది ఆనందం కాదు. బాధ! అవ్యక్తమైనది. అది గొంతు పగిలేట్లు అలివి ముందర భయంకరంగా అరిస్తేనే వ్యక్తమయ్యే బాధ! అలివి మాటుకే అర్థం చేసుకోగల బాధ.

నా కథ ప్రచురింపబడి నెల రోజులకు పైగానే అయింది. కాని, అలివిదగ్గిరనుండి ఎలాంటి అభినందన రాలేదు. ఉత్తరాలు వ్రాయవద్దన్న అలివి తనే ఎందుకు వ్రాస్తుంది, నా పిచ్చి కాకపోతే! కారణం ఏమిటో నేనే పోయి కనుక్కుందా మన్న కోర్కె ఒకరోజు నన్ను తీవ్రంగా కదిలించివేసింది. కాని, నేను పోకూడదు. నా మనస్సు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కాకపోయినా ఏ నాటికైనా ఊహించుకోగలదు. పోకూడదనే నిశ్చయించుకున్నాను. ఆమెను మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను. కాల గర్భంలో నాలుగేళ్ళు కలిసిపోయాయి. కథలు వ్రాయడం తగ్గించాను. కావాలని కాదు. ఆవేశం కలగడం లేదు. అలివితో నా అనుభవమే వన్నెలువార్చిందేమో? జీవిత ప్రవాహంలో ఎదురుపడ్డ లక్ష్మిని నా భాగస్వామినిగా ఎంచుకున్నాను. జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, హాయిగా గడిచిపోతూంది. కథ వ్రాయాలన్న కోర్కె తలెత్తినప్పుడు అలివి జ్ఞాపకం వస్తుంది. కోర్కె అణిగి పోతుంది. కలాన్ని ముందుగా కదిలిద్దామన్నా కదలనని మొరాయిస్తుంది. అలివిని అప్పుడప్పుడు తిట్టుకోవడం కద్దు. నా జీవితంలో అలివి లాంటి ఆడపిల్లలెందరో తటస్థించారు. అలివి అంతర్యాన్వేషణలో నా కెప్పుడైతే ఓటమి ఎదురైందో అప్పటినుండి అటువంటి పనే మానుకున్నాను. అసలు స్త్రీలను గురించి వ్రాయడమే మానుకున్నాను. దాదాపు నేను అలివిని మరిచిపోయాననే చెప్పాలి. అప్పుడప్పుడు లక్ష్మి వింతగా, గాఢంగా, ప్రశ్నార్థకంగా నా వైపు చూస్తుంది. అప్పుడే నా మదిలో అలివి వదనం మసకగా మెదులుతుంది. క్షణకాలం మాటుకే నా మనస్సు బాధ పడుతుంది. జీవితంలో నే పడ్డ బాధల్లో ఒక బాధగా కలిసిపోతుంది. తరవాత అది అంతగా బాధ పెట్టదు.

* * *

"తాతయ్యా! ఏమిటి ఆలోచిస్తున్నావు? పూలు కొనుక్కోవాలి ఒక అణా ఇవ్వు."

ఉలిక్కిపడి బాహ్య జగత్తులోకి వచ్చాను. సులోచనాలు తీసి చెమట పెట్టిన మొహాన్ని తువ్వాలుతో తుడుచుకుని ఈజీ ఛెయిర్ లోంచి లేచాను.

మంజువాణి ఆడుతూంది: "నాకు ఒక్క అణాలు ఇవ్వు. పూలు కొనుక్కోవాలి. అమ్మ నడుగుతే లేదని నిన్ను అడగమంది. ఇవ్వు, తాతయ్యా! ఇవ్వమంటే అలా చూస్తావేం?" విస్సరగా, బాధగా నవ్వేశాను. ఆరేళ్ళ మంజును ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకోబోయాను. మంజు మొహం తిప్పి, "అణా ఇచ్చి ముద్దు పెట్టుకో" అంది కొంటెగా. నవ్వి అణా ఇచ్చి ముద్దు పెట్టుకున్నాను. మంజు గంతు లేసుకుంటూ వెళ్ళిపోయింది. గట్టిగా నిట్టూర్చి తిరిగి పడక కుర్చీలో వాలాను.

"ప్రపంచంలో ప్రతి పురుషుడూ సాధించలేని కార్యం ఇదేనా?"

"అందరూ అన్నట్లు అలివి అంతర్యం సశేషమేనా?"

"ఇక ఎప్పుడూ, ఏలాంటి సందర్భంలోనూ, ఏట్టి స్థితిగతుల్లోనూ అంతు తేల్చబడని సమస్య ఇదేనా?"

"ఈ అసమర్థత మగవానికేనా? లేక స్త్రీకి కూడానా?"

"ఔదుంబరిరేట్ పుష్పాణి
శ్వేత వర్ణంచ వాయసం,
మత్స్య పాదం జలే పశ్యే న్న
నారీ హృదయస్థితమ్"

అన్న శ్రీకృష్ణుని ఉవాచ జ్ఞప్తికి వచ్చింది. శ్రీకృష్ణుడే "స్త్రీ మనస్థితిని కనుగొనలేను" అన్నాడు. పామరులమైన మనమెంత? కాని, ఒక అనుమానం ఆఖరిసారిగా అలివి నాతో వింతగా ప్రవర్తించినప్పటినుండి నా మస్తిష్కంలో తేలుకొండిలా నిలిచిపోయింది.

"అలివి నా ప్రయత్నం కనుక్కునేనా అలా ద్వంద్వంగా ప్రవర్తించింది?"

అంకితం:
వాలో శావో(దేశాన్ని తెప్పగొట్టిన 'అలివి'కు

చిన్నకథ

బాలగంగాధరతిలక్

రాయసం వెంకట్రామయ్య

'నిన్న రాత్రి'
'వసుధైక గీతాన్ని' ఆలపించా.
'అద్వితీయుణ్ణి' విలోకించా.
'అంధ తమసాన్ని' తరిచి చూశా.
'అమృత భావాన్ని' వింపుకొన్న
'నిన్న రాత్రి'
అమరాంధ్ర కవిలోకంలో
సూర్యుడై వెన్నెల్ని చిమ్మేవాణ్ణి
చూశాను నేను.

'నిన్న రాత్రి'
అవ్యక్త భావమయ స్వప్నవీథిలో
నక్షత్ర ఖండలాన్ని ముకుటిలో
ఇరికించుకొన్నవాణ్ణి చూశాను నేను.
'నిన్న రాత్రి'
చాంద్రీలతల వికసించిన
నవతారా కుసుమాన్ని చూశాను నేను.
'నిన్న రాత్రి'
విశ్వగీతంలో లయించిన
మధుర కంఠస్వరాన్ని విన్నాను నేను.
'నిన్న రాత్రి'
సాహిత్య నందనోద్యానంలో
పల్లవించిన
పారిజాతానికి సూత్నసమ్రతా అలంక
రించే వాణ్ణి చూశాను నేను.
'నిన్న రాత్రి'.
కాలమేఘావృత భూమండలాన్నీడిన
పొగమూరిన మానవలోకంలో
పరిమళాలు పండించిన
'కపిలాలంకారాన్ని' చూశాను నేను.

రసవాద రహస్యము

(గతసంచిక తరువాయి)

అప్పుడు నేను నవ్వుతూ "పెద్ద బావా! ఆది బంగారు పూపులకంటెను (కాంగ్రెసును నూర్చి నీవు వ్రాసిన గీతము) వంటి పరీ పొత్తగా నున్నదని చెప్పుచున్నారు. ఈపొత్త డనపటను నాకు నీసాయమునే (రస సహాయము వల్లనే) వచ్చినదని నిశ్చయముగా చెప్పుచున్నారు. కవిత్వముతో, ఓపాటుల మెప్పును, నీ భావముల చురుకుదనము, కలిసి ఎంతగా రాణించు చున్నవో శ్రీసూక్తములో చెప్పిన లోకభావములుకూడ-అంత మృదువుగా అంత నిశితముగా ఉన్నవని చెప్పుకొనవచ్చును ఇదియే కదా రసవాద రహస్యము! పరులు దీనిని గ్రహించియే ఉన్నారు. సరస భావముల పీనిలో తేలకులాడు చున్నవనుచు" అన్నాను.

అప్పుడు చిన్నబావ తలఊపుచు, "బావా శ్రీసూక్తములో నేమి చెప్పినాడో కొంచము వివరపరుస్తావా?" అన్నాడు నన్ను చూచి—

నేను బావల నిద్దరిని చూచి నవ్వుతూ— "అందులో మా సర్వకవిత్వమున్నదయ్యా" మృదువు తప్పకుండా అన్నాను.

బావలు—"ఏమిటి? వేదములో సర్వకవిత్వము పెట్టినాడా? ఒక్కసారిమాకు చూపుము బావ" అన్నారు.

అప్పుడు నేను — ఆ శ్రీసూక్తము ఋగ్వేదములోనిది— పదునేను మంత్రములు గలది. ఎన్ని మంత్రములు—అన్నియు యక్షరము తీసి వరుసకొన్నచో క్రింది వాక్యము అక్షర సంఖ్యల తోడకట్టుపడినమ్ముసు పులులకు గోచరమగును. మొదటి శ్లోకము "హిరణ్యవర్ణాం" అను దానితో— "హి" తీసికొందాము, రెండవశ్లోకం లోని రెండవ యక్షరములు—(తాంమ ఆవహ) "మ" అక్షరము తీసికొన్నచో—

1 2 3 4 5 6 7 8 9

"హి మ పూ తాం సొం త వ సా ౠ ని" అను వాక్యము తేలుచున్నది. తక్కిన ఆరు శ్లోకములలోను అన్నవ యక్షరము మనము తీసికొన్నచో 10 11 12 13 14 15

చ స వ మ మా గా అనే ఏర్పారములు వస్తు శబ్దగోప్యములుగా చెప్పబడినవి. ఇక్కే ఫలశ్రుతిలోను ఆఖరి శ్లోకమునుండి మొదటి యక్షరములు మాత్రమే మనము తీసికొన్నచో నీ క్రింది వాక్యము తేలునద్ని చూడండి.

"(వస్ససౌవిషు శ్రీ (అల) లాయ పవసౌధ చంపు ఆపేఅయ ఆపాయయని" ఉన్నది.

గాలిదూరు కున్నమీలు సంపుటములయున్నచో కిరణములు పోవుచు కాని జాగ్రత్తగా కట్టుకో వలెనని దీని భావము—

"ఆహా! ఈ శ్రీసూక్తము నిశ్చయముగా రసవాద విద్యారహస్యమే"యని ఇప్పుడు మాకు బోధపడినది" అన్నారు బావలు— ఇది, ఈ రహస్యము నీకు తెలియుట అదృష్టమే అన్నారు. అప్పుడు నేను వారిని చూచి నవ్వుతూ బావల్లారా! నేను శ్రీసూక్తమంత్రములనుపదేశముగా గ్రహించి ఒక గురుని వద్ద కొన్ని ఏండ్లు మంత్రముగా జపించినాను. అప్పుడు మహామాతకు నా మీద దయ కలిగినది కాబోలు! వినండి! ఒకనాడు వాల్మీకి పుట్టలోనుండి "మరా— మరా" అని జపము చేయు సమయమున ఆ ముని ఎత్తును పుట్టలు మొలిచెను. కొన్నాళ్ళకు దేవర్షియైన నారదుడు పుట్ట వద్దకు వచ్చి శ్రీ మహా విష్ణువు కోసలదేశ ప్రభుండగు దశరథ మహారాజునకు రామచంద్రమూర్తియై కుమారుడుగ నవతరించి లోక కంటకులగు రావణాది రాక్షసులను సంహరిస్తాడని చెప్పినట్లు ఒక మిత్రుడు (దండిభట్ల రామమూర్తి శాస్త్రి) నా చిన్ననాటి మిత్రుడు నావద్ద కువచ్చి "మిత్రమా! శ్రీసూక్తము వట్టి ప్రార్థనా శ్లోకములు మాత్రమే కాదు, దానిలో స్వర్ణ విద్య— రసవాద విద్య నిక్షిప్తమై యున్నది. స్వర్ణము నెట్లు చేయవలయునో యను రహస్యము— రసవాద రహస్యము అందు ఇమిడి యున్నది! వినుము.

"ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ—" అని యున్నది కదుమా! అనగా అప్పుడు నేను శ్రీసూక్తము పుస్తకమును పీఠాపురమునుండి నా రెండవ కుమారుడగు రజనికేత తెప్పించిచూచితివిగదా! అది విజయముగా స్వర్ణ విద్యా రహస్యమేయని తేలినది. అంతేకాదు దానిలోని వ్యాఖ్యానమును అట్టి సంధ్యావందన సమయముగాడ ప్రార్థన మాత్రమే కాక స్వర్ణ విద్యా రహస్యమేయని తేలినది. అప్పుడు నేనా మిత్రుని కౌగిలించుకొని మీరు చెప్పినది రెండింటితో నిజమైనదని సంధ్యావందనము కూడా ఆయనకు అర్థముతో అన్వయించి చెప్పినాను. విని ఆయన చాలా సంతోషించాడు అన్నాను.

బావలు— "బావా! నీవు ధన్యుడవు—లోకమాత యగు శ్రీ మహాలక్ష్మి దయ నీయందు ప్రసరించినది, ఈ విద్యతో నీవు విజయుడవై ఆర్షమతమును నిలుపవెట్టుము." అన్నారు.

ఇంత వ్రాసినామా ఇంకను చాలమిగిలియున్నది.

వ్యాసపీఠం

డిటెక్టివ్ సాహిత్యం

— ఉరితాడు

నవల. రచన: శ్రీ కొమ్మూరి సాంబశివరావు. ప్రచురణ: ఆంధ్రరత్న బుక్ డిపో, తెనాలి—2. క్రౌన్ 216 పేజీలు. వెల 4 రూపాయలు.

ఇరవయ్యవ శతాబ్దంలో అమెరికాలో, బ్రిటన్‌లో డిటెక్టివ్ సాహిత్యానికి, శృంగార సాహిత్యానికి ఏర్పడిన ఆదరణ మరే సాహిత్య ప్రక్రియకూ ఏర్పడలేదంటే ఆశ్చర్యం కాదు. ఆదేశాలలో ప్రభుత్వపు డిటెక్టివ్‌లతోపాటు, ప్రైవేటు డిటెక్టివ్‌లు కూడా అపరాధ పరిశోధన వృత్తిగా స్వీకరించటం జరిగింది. నేరపరిశోధన వృత్తిగా ఏర్పడే అవకాశం ఉన్న దంటే, అక్కడ నేరాలు ఎంత విస్తృతంగా ఉంటాయో, ఉధృతంగా ఉంటాయో ఊహించవచ్చు. కనకనే అపరాధ పరిశోధక నవలలు తామరతంపరగా వెలువడుతున్నాయి.

మన వాతావరణం వేరు; మన సాంఘిక స్థితిగతులు వేరు. అమెరికా, బ్రిటన్‌ల స్థాయిలో మన దేశంలో నేరాలు జరగవు. ఏమాత్రమో జరిగినా వాటిని పోలీసు శాఖ చేపట్టి ఆమూలాగ్రం తీయ ప్రయత్నిస్తుంది. కాని, అపరాధ పరిశోధక నవలా ప్రభావం తెలుగు సాహిత్యంపై పడి పాతిక సంవత్సరాలు కావస్తూంది. మన రచయితలలో కొందరు డిటెక్టివ్ నవలా రచనకు పూనుకున్నారంటే వాళ్ళకే ప్రేరణ మన దేశంలో జరిగే నేరాలు, పరిశోధనలు కాదు. విదేశీ నవలలు మాత్రమే. ఇంగ్లీషు డిటెక్టివ్ నవలలను మక్కీకిమక్కీ తెలుగులోకి దించడంవల్ల సాహిత్య ప్రయోజనం, సాంఘిక ప్రయోజనం కనిపించవు. అవి కృతకంగా, అస్వాభావికంగా అనిపిస్తాయి. అయితే వాటి ప్రభావం పాఠకుల్లో చాలా ఎక్కువ. అపరాధ పరిశోధక నవలలు, శృంగార నవలలు పాఠకులలో సన్నసన్నగా అభిరుచుల్ని నిగ్దలపై ఉన్మత్తుల్ని చేస్తున్నది సత్యం కనకనే అవి అసహజమైనా, అస్వాభావికమైనా అయినా వేలకొలది అమ్ముడుపోయి, పాఠకులను తమవైపు ఆకర్షిస్తున్నాయి.

ఈ సందర్భంలో కథావస్తువు, పాత్రలు కేవలం కల్పితాలనీ, ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కావనీ ముందుగానే చెప్పుకుంటారు రచయితలు. అంటే వాటిలో వాస్తవికత శూన్యమని తెలుస్తూనే ఉంది. అలా ఒక రకపు డిటెక్టివ్ సాహిత్యాన్ని ఉత్పత్తి చేసిన కొద్దిమంది తెలుగు రచయితలలో శ్రీ కొమ్మూరి సాంబశివరావు ఒకరు. ఆ పరంపరలో వెలువడ్డ నవలల్లో 'ఉరి తాడు' ఒకటి. ఇది రోడ్డు, పాకెట్‌సైజు పుస్తకంగా అతి చౌకగా వెలువడి వడే. ఈసారి ఆంధ్రరత్న బుక్ డిపో, తెనాలి వారు నాలుగు రూపాయల ధరకు క్రౌన్ సైజు పుస్తకంగా వెలువరించారు.

గూడూరులో దివాన్ బహద్దూర్ మధుసూదనరావు హత్య జరిగిన పద్దెనిమిది సంవత్సరాల తరవాత, హంతకుడుగా పారిపోయిన శేషచలపతి, మలయాలో స్థిరపడి, మోటారు కార్ల వ్యాపారంలో ధనికుడై, తన కూతురును నారాయణబాబ్జీ వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త విని హుటాహుటి స్వగ్రామం బయలుదేరి రావడంతో నవల ప్రారంభమవుతుంది. హంతకుడు ఒకరు కావడం, అనుమానం వేరొకరిపై స్థిరపడడం ఇలాంటి కథల్లో మామూలే. పారిపోయిన శేషచలపతి, పూర్ణచంద్రరావు అనే పేరుతో అక్రాధికారిగా మారి, కూతురి పెళ్ళి తప్పించేందుకు వస్తాడు. ఆ నారాయణబాబ్జీయే దివాన్ బహద్దూర్‌ను హత్య చేశాడని అతనికి తెలుసు. ఇంతకాలం తన భార్య కళ్యాణి తనను హంతకుడుగా అనుమానించిందని ఉపేక్షించి చివరకు కన్నకూతురు హంతకుడి భార్య కావడం సహించలేక వస్తాడు.

18 ఏళ్ళక్రితం తను పారిపోతుంటగా ఆటంకపరచిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకరరెడ్డి, ఈనాడు డిటెక్టివ్‌గా అదే కేసు చేపడతాడు. రెడ్డి, ఆయన అసిస్టెంటు వసంత, వారికి చిక్కకుండా పూర్ణచంద్రరావు అందరూ కలిసి, మోసకారి బాబ్జీ అంతు తేలుస్తారు.

నవల చకచక్యందిగా, వేగంగా నడుస్తుంది; చివరంటా విసుగు కలగదు. మొత్తం ఒక సినిమాలాగా చకచకా సాగిపోతుంది. నవలలో భాష కూడా చప్పు డిటెక్టివ్ భాషలా కాకుండా చక్కగా ఉంది.

అంతతో ఇటువంటి అపరాధ పరిశోధక నవలల ప్రయోజనం ఏమిటో అర్థం కాదు. కాని, అవి పాఠకులను తమపై తీవ్రంగా ఆకర్షిస్తాయి.

ఈనాడు డిటెక్టివ్ నవలలను సాహిత్యం కాదనడం సాహసమే అవుతుంది. ఇదీ సాహిత్యంలో ఒక భాగమే. కాదన్నా, కూడదన్నా ఆగేదికాదు ఈ ప్రవాహం.

'ఉరి తాడు' అనే పేరు మాత్రం నవలకు తగినట్టుగా లేదు. ముఖచిత్రం అధ్వాన్నంగా ఉంది. వెల కూడా చాలా ఎక్కువే. పుస్తకాల ధర కూడా సరసంగా ఉండి, సామాన్య పాఠకులకు అందుబాటులో ఉంటే తప్ప ఏ పుస్తకానికైనా ప్రచారం, పరిగణన ఉండవు.

శ్రీ సత్యదత్త వ్రత కల్పము

ప్రచురణ. [illegible]త్రేయాలయం, గొనెడ, వయా, సామర్లకోట, తూ. గో. జిల్లా. వెల: 1.50.

జ్ఞానజ్యోతి రచన: శ్రీ వెంకట వరదాచార్యులు. రాఘవేంద్ర జ్యోతిషాలయం, బొందల దిన్నె, తాడిపత్రి తాలూకా, అనంతపురం జిల్లా. వెల: 1—30.

విజ్ఞాన వీధి

పాడే బూరాలు

కావలసిన వస్తువులు

పెద్ద సైజు సోడా స్ట్రా ఒక బ్లేడు.

చేసే విధానం

స్ట్రా గొట్టాన్ని దాదాపు మధ్యకు కోయాలి. వానిలో ఒక ముక్కను తీసుకుని ఒక కొసను అణచివేయాలి. తరవాత బొమ్మలో చూపిన విధంగా రెండు ముక్కలను ఏర్పాటుచేయాలి. ఒక కొసను నోటిలో పెట్టుకుని గాలి ఊదితే సంగీతంలాంటి ధ్వని వస్తుంది. అప్పుడు కింది ముక్క చివర ఉన్న వేలును తీసివేసి మరలా ఊదాలి. ఈ సారి కొత్తరకం ధ్వని వస్తుంది. వేర్వేరు దూరాలలో వాటిని అమర్చి, ఊదితే రకరకాల ధ్వనులు వినవస్తాయి.

ఎలా జరిగింది?

సంగీత సాధనాలలో వలె వివిధ రకాలైన ధ్వని ప్రకంపనాలు ఏర్పడుతున్నాయి. అంటే మూసివేసిన స్ట్రా గొట్టంలోని గాలి తెరిచినవైపు ఎక్కువగా ప్రకంపిస్తున్నది. మూసిన వైపు ప్రకంపించడం లేదు. తెరిచిన గొట్టంలో రెండు వైపులా ధ్వని ప్రకంపన కలుగుతున్నది. అనగా తెరిచిన గొట్టంలో కంటె మూసిన గొట్టంలో ధ్వని ప్రకంపన ఎక్కువ అని అర్థం.

—బాబ్ బ్రౌన్

(ఫేమస్ ఫీచర్స్ సిండికేట్)

వైద్యానికి, పరిశ్రమలకూ, వ్యవసాయానికీ ఉపయోగపడే అణుపదార్థాలు

ఉపయోగించిన తర్వాత పుడగా మిగిలే అణు ఇంధనాల నుంచి తయారుచేసే పదార్థాలు కొంతమంది ఆరోగ్య రక్షణకూ, ప్రాణరక్షణకూ కూడా ఉపయోగపడుతున్నవి.

అణుశక్తిని ఉత్పత్తి తయారుచేసేప్పుడు ఉత్పత్తి అయ్యే ఈ పదార్థాల మంచి రేడియో ఐసోటోప్‌లనేవి లభించుతున్నవి. బ్రిటిష్ రేడియో కెమిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ సోడి 1913 లో ఈ రకం అణువులకు రేడియో ఐసోటోప్ అనే పేరు పెట్టినారు.

రేడియో ధార్మిక శక్తిని కలిగించే అణువులు రేడియో ఐసోటోప్‌లనుంచి లభింపనవి. ప్రత్యేక పరికరాలతో ఈ అణువులను అదుపులో పెడితే పరిశ్రమల అభివృద్ధికి ప్రజల స్థితి మెరుగుపరచడానికి తోడ్పడే చాలా పనులు చేయగలుగుతవి.

ఐసోటోప్‌లకు సంబంధించిన పనిలో చాలాభాగం యునైటెడ్ కింగ్డమ్ ఎటామిక్ ఎనర్జీ అథారిటీ ఆధ్వర్యంలోని రెండు కేంద్రాలలో జరిగినది. వీటిలో ఒక కేంద్రం బకింగ్‌హామ్‌షైర్‌లోని అమర్స్ హామ్‌లోనూ, రెండవది బెర్క్‌షైర్‌లోని వాన్‌టేజ్‌లోనూ ఉన్నవి.

ప్రశంసనీయమైన ఫలితాలతో ఐసోటోప్‌ల వాడకం వైద్యంలో జరుగుతున్నది. రేడియో ధార్మిక శక్తి ఉంటుంది కనుక శరీరంలో అనవసరంగా జరిగే పెరుగుదలవలన వచ్చే పుట్టకురుపు వ్యాధి వంటి వాటికి చికిత్స చేయడానికి సిరంజీలవంటి వైద్య పరికరాలను శుద్ధి చేయడానికి ఐసోటోప్‌లను ఉపయోగిస్తున్నారు.

రోగుల శరీరంలో ఏలోపంవల్ల వ్యాధి వచ్చిందీ కనిపెట్టడానికి ఐసోటోప్‌లు బాగా ఉపయోగపడుతుంటవని డాక్టర్లు చెబుతారు. ఇతర పద్ధతులతో రోగి శరీరంలోని లోపాన్ని కనిపెట్టడానికి వీలులేని సందర్భాలలో రేడియో ధార్మికశక్తిని ప్రసరించే పరికరాలను డాక్టర్లు ఉపయోగించి శరీరంలో ఫలాని లోపంవల్ల ఫలాని జబ్బు వచ్చినదని కనుగొనగలుగుతారు.

చాలా కొద్ది ప్రమాణాలలో ఐసోటోప్‌లను ఉపయోగించితే శరీరంలోని ఇన్సులిన్, విటమిన్లవంటివి ఎంతెంత ఉన్నదీ ఇవి తెల్పుతవి. ఏచికిత్స అవసరమైనదీ వ్యాధి ముదరక ముందే డాక్టర్లకు తెలుస్తుంది.

"ఐసోటోప్ స్కానింగ్" అనే పనికి ప్రత్యేక యంత్రం ఒకదానిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించడానికి శరీరంలో ఏ మూలమూలలో దాగి ఉండే అవయవాల బొమ్మలు స్పష్టంగా కనిపిస్తవి. ఆయా అవయవాలలో లోపమేదైనా ఉంటే వెంటనే కనిపించుతుంది.

ఆధికాధిక ప్రయోజనకరం కలిగేట్లు ఐసోటోప్‌లను ఉపయోగించే పద్ధతులను రూపొందించడానికి వీలుగా ఈ రెండు బ్రిటిష్ సంస్థలు సన్నిహితంగా పని చేస్తూంటవి.

వివిధ దేశాలకూ ప్రతి సంవత్సరమూ చాలా రేడియో ఐసోటోప్‌లను ఎటామిక్ ఎనర్జీ అథారిటీ పంపించుతూంటుంది. అనేక రోజూ ఉపయోగించుకునేందుకు బ్రిటన్‌లో భారీ ఎత్తున అణుశక్తిని తయారు చేస్తున్నందున చాలా దేశాలలో చాలా మందికి ప్రయోజనం చేకూరుతున్నది.

కర్షకులకు కూడా ఐసోటోప్‌ల వల్ల ప్రయోజనమున్నది. ఎందుచేతనంటే వ్యాధి క్రిములు లేని వైద్య పరికరాలు ఐసోటోప్‌ల కారణంగా —మనకు లభించుతున్నట్లే పంట పీడలను కూడా ఐసోటోప్‌లు తుడిచి పెడ్తవి. ఆహార పదార్థాలను నిలువచేసే ప్రదేశాలను ఐసోటోప్‌లతో శుద్ధిచేస్తే క్రిములు నశించడం మాత్రమేకాక, చాలా కాలంవరకూ చెడిపోకుండా నిలువ వుంటవి ఆహార పదార్థాలు.

పత్తి, జొన్న ఇతోధికంగా పండించే నిమిత్తం ఐసోటోప్‌ల వాడకంతో 12 దేశాలు అమలు జరుపుతున్న ఒక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ— ఏజెన్సీ, సమితి తాలూకు ఆహార, వ్యవసాయ సంస్థ కూడా పాల్గొంటున్నది. ఇప్పటికంటె ఎక్కువ వడ్లూ, జొన్నలూ రాలే మొక్కలను పెంచడానికి ఉపయోగపడే రహస్యాన్ని ఐసోటోప్‌లు వెలుగులోకి తీసుకు వస్తవనుకుంటున్నారు. టిన్‌ట్సీ ఈగలను చంపడానికి కూడా ఐసోటోప్‌లను ఉపయోగించవచ్చు.

మలయా పర్యటన అనుభవాలు

డాక్టర్ శంకర శ్రీ రామారావు

క్రోటను తోటలందు, సిరికోమలమా కదలీవనమ్ములన్,
పట్టుకుచెట్ల పెన్వరుస, రంగుమా రంగుబంగారు కోమలం
బుబ్బి, చెలంగి, పై పరచి, పూయును కళాలతాంగినా
కట్టుపుబూవసందుకొని కైదరలింపు మనోహరాకృతిన్.

ఇంత చక్కని మలయాదేశం భస్మీపటలమై పోయింది రెండవ ప్రపంచయుద్ధంలో. కూలిన యిళ్ళు, కొల్లగొట్టిన షాపులు, దోచుకొన్న ఆస్తులు, సర్వస్వముకోల్పోయి నిలువ నీడలేక అల్లాడు కోటీశ్వరులు, నీళ్ళు తిరగబడి దూరదేశాల్లో ఉండిపోయిన తమవారి క్షేమ సమాచారాలు తెలియక తల్లడిల్లు సంసారులు, పుత్రులు. సంపించినా దారిలేక రోడ్ల వెంటతిరుగు భాగ్యహీనులు, తినుటకు తిండి, కట్టుటకు బట్టలేక కృశించి అస్థిపంజరం వలె కన్పట్టు మనుష్యులు— ఆబీభత్సం వర్ణింప వలనికాదు.

మలయా, ఇండియా దేశాలమధ్య ఒక పెద్ద అఖాతం—నాలుగేళ్ళనుండి అక్కడ ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. తెలుసుకునే దారిలేదు. ప్రయాణ సౌకర్యాలు గాని, ఉత్తర ప్రత్యుత్తరాలుగాని లేవు. భయంకరమైన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. దేశంలో హాహాకారాలు మిన్ను ముట్టాయి. మలయాలో బంధువులున్న వార్త తీయుటకు అంతా అలజడిచేయడం మొదలుపెట్టారు. భారతప్రభుత్వం కుంజ్రూగారిని పంపింది చూచిరమ్మని. వారు చూచివచ్చి చెప్పిన విషయాలు హృదయ విదారకమైనవి. దేశమంతా అట్టుడికినట్లు ఉడికిపోయింది. అప్పుడు పుట్టింది. ఏడులక్షల భారతీయులకు వైద్య సహాయం చేయుటకు ఒక మెడికల్ మిషన్ వెంటనే పంపుటకు నిశ్చయించింది భారత ప్రభుత్వం. భారత వైద్యసంఘం, సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీ ఇందులో ప్రముఖపాత్ర వహించాయి. ఆటువంటి భయంకర పరిస్థితుల్లో పనిచేయగలశక్తివంతులకోసం అన్వేషణ ప్రారంభమయింది.

నేను అప్పుడే కృష్ణాజిల్లానుండి పశ్చిమ గోదావరికి తరలివచ్చి ఏలూరులో స్థిరనివాస మేర్పాటు చేసుకునే ప్రయత్నంలో నిమగ్నుడనై ఉన్నాను. పల్లెగ్రామములవిూద పల్లెగ్రామముల పిచ్చివద్దాలు, పరిస్థితులన్నీ తెలుసుకున్నాను. వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. ఇక్కడ మిత్రులంతా ఆశ్చర్యపోయి వారించారు. అంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం శ్రేయస్కరం కాదన్నారు. మళ్ళీ తిరిగివచ్చేదాకా నమ్మకం లేదని చెప్పారు. ఆచార్యులు— బ్రతికుంటే ఇక్కడ పాటుపడవచ్చునని సలహా చెప్పారు. వారు చెప్పినదంతా నా చెవికి పట్టలేదు. చిన్నతనమునుండి తెలుసుకున్న చెన్ను మనసున్ను [illegible]... పవనంచూస్తున్నాం—చావనేదిదాగుడు మూతలాడితే పోయేదికాదు. ఆదివరకే నేను ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాను — జయించాను. అటువంటి భయంకర పరిస్థితులలో పనిచేయడంకంటె ఈ జీవితానికి సార్థకత వేరే వున్నదా? నాకేమీభయమనిపించలేదు— హృదయం పొంగింది—సాదాలుముందుకుసాగాయి. "రాజాలో" ఓడలో కాలుపెట్టాను —నా

హృదయుండవలెనే సముద్రపుంకూడా పొంగి పరవశమై పోయింది. నా కుటుంబమంతా మద్రాసుకు వచ్చి నాకు వీడ్కోలు యిచ్చింది. మద్రాసులో నెల్లూరు మిత్రమండలి, వైద్యసంఘం, సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీ నాకు మెప్పు పలికి, ధైర్యం చెప్పి, పూలదండలతో అలంకరించి పంపించారు. హార్బరులో జయజయ ధ్వానాలు చెలరేగుతుండగా ఓడ కదిలింది.

ఓడ ప్రయాణం ఒక కమ్మని గేయం, సముద్ర ఘోష ఎడతెగని శ్రుతి—ప్రయాణీకులు ఒక ఆర్కెస్ట్రా—ఒకడు అమెరికన్, ఒకడు బ్రిటిషు, ఒకడు మలయాదేశస్థుడు, ఒకడు చీనావాడు, ఒకడు జపానువాడు, ఒకడు అరబ్బు,—అదొక చిన్న ప్రపంచం. వెయ్యి గ్రంథాలు చదివినా లభించని విజ్ఞానం ఒక పదేళ యాత్రలో లభిస్తుంది—"సూత్రేమణిగణా ఇవ" అన్న గీతావాక్యం అనాడు నాకు అర్థమయింది. ఏజాతిగానీ, ఏకులంగానీ, ఏవర్ణంగానీ, ఏదేశంగానీ అందరూ మానవులే. అవే మమతలు, అవే భావాలు, అవే ఆవేశాలు, అవే సుఖదుఃఖాలు, అవే చేష్టలు— మంచి వానికి లోకమంతా మంచిదే—చెడ్డవానికి లోకమంతా చెడ్డదే. అందరిలో అమృతంవుండి అందుకునే శక్తి ఉండాలి. ఐదురోజుల ప్రయాణం అయిదంకాలనాటకం. ఎంతో రసవంతమైన నాటకం—మరపురాని మధురానుభూతి ఒకపరాయిదేశస్థులతో కలుసుకోవడం, అతనిభావాలు అర్థంచేసుకోవడం, వాటితో తన స్వభావాన్ని సరిచూచుకోవడం—అదొక ఆనందానుభూతి—ఆదివరకే నాలో స్థిరనివాస మేర్పరుచుకొన్న విశ్వమానవసౌభ్రాతృత మరింత గట్టిపడింది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని సమకూర్చుకుంది. నా "గీతాహృదయాన్ని" నా కళ్ళయెదుట ప్రదర్శించి చూపించింది.

ఓడ దిగగానే అఖండ స్వాగతం. మాకోసం ఎదురుచూస్తున్న మిత్రుల ఆలింగన కరస్పర్శలు—అసలు ఏర్పాటు చేయవలసినవని సింగపూరులో—కావలసిన పరికరాల సేకరణ— పట్టుగా విడిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయాము. ఎవరి సిబ్బందిని పరికరాలను వారు తీసుకొని. నా ఉత్సాహానికి మేరలేదు. కర్మ యోగాచరణకు భగవంతుడు నాకు ప్రసాదించిన ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించదలిచాను.

మేము తీసుకువెళ్ళినదికాక అక్కడ కావలసిన వస్తు (బ్రిగేడియర్ చౌదరి ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్) మాకు సమకూర్చారు. ఆయన కార్యదక్షుడు. మంచి హృదయంకల వ్యక్తి, దేశభక్తి, సానుభూతి కలవాడు. ఆ ఉన్నత విగ్రహం మా పనికి ఒక పెట్టనికోట. మా నాయకుడు కల్నల్ శాస్త్రిగారి కార్యదీక్ష శ్రీ రామరక్ష.

రబ్బరు తోటల్లో మేము చూచిన దృశ్యం గుండెల్ని కోసి కుప్పలు వేసింది. వందలాది భారతీయులు స్వదేశంనుండి పొట్టకూటికి వచ్చినవారు. నాలుగేండ్లనుండి కర్రపెండలం దుంపలే ఆహారం. కట్టుకొనుటకు బారెడు గోనెగుడ్డ, 'ఒంటినిండ' చారడేసి వ్రణాలు, చిక్కిచిక్కి స్నానంలేకపోవుటచే దుర్గంధపూరితమైన దేహాలు, వారు మనుష్యులు కారు, కంకాళాలు. వీరికి స్నానాలు చేయించి ఒక్కొక్కరికి గజం గుడ్డ చొప్పున యిచ్చాం కట్టుకునేందుకు. నాలుగేళ్ళకు అదేవారికి ప్రథమ స్నానం. అదే గోనెవిడచి బట్టకట్టడం. సబ్బులు, బట్టలు, మందులు మద్రాసునుంచి మేము పట్టుకువెళ్ళాం. ఇక చికిత్స ప్రారంభం. అది ఆవేశపూరితమైన ఒక అనుభవం. నిస్సహాయులైన రోగులకు నిజమైన ప్రేమతో సేవచేయడం ఒక అదృష్టం.

ఆ దేశమంతా రబ్బరు తోటలు. ఒకదానికొకటి సంబంధంలేకుండా విసిరేసినట్లుంటాయి. కానివారుమూలలకు సైతం చక్కని రోడ్లు వేశారు బ్రిటిషు యజమానులు రాకపోకలకు వీలుగా. ఒక్కొక్క రబ్బరు తోటలో కొన్నివందల కూలీలు. అక్కడే వాళ్ళ బసలు, అందులోనే గుమాస్తాలకు యిళ్ళు, దొరలకు బంగాళాలు. అతి ప్రశాంతమైన వాతావరణం. యుద్ధానికి పూర్వం మలయాదేశం ఒక స్వర్గధామం. సమస్త వస్తువులు చౌకగా దొరికేవి. 70 లేక 80 మలయా డాలర్లు జీతం తీసుకునే గుమాస్తా సైతం కారు కొని [illegible] కలిగివుండేవాడు. అందరూ సుఖంగా జీవితం గడిపేవారు. అంత నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఒంటరిగా కాపురం చేస్తున్నా ఎప్పుడు దొంగతనాలంటూలేవు. తృప్తి, సమృద్ధివున్నచోట దొంగతనానికి తావెక్కడ?

అంతా యుద్ధంవల్ల తారుమారయింది. ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. తిండే కరువయింది. ఒకప్పుడు చెప్పుల జోడు 1000 డాలర్లు అమ్మే స్థితికివచ్చింది. అందమైన ప్రకృతి, ఆత్మ సంతృప్తి వెల్లివిరిసిన ఆ చిన్నారి దేశంలో నిప్పులు వర్షించింది యుద్ధం. ప్రజల జీవితాలే మారిపోయాయి. బుద్ధులలా వాటితోనే పతికించాయి.

నిర్విరామంగా సాగింది నా కార్యక్రమం. ఉదయం నాలుగింటికి మేలుకొల్పేవాడు మా అర్దలుడు మీ దగ్గరితాలలో. నాకు తలంటి వేడుజలం పూర్తిచేసుకునేసరికి వారు సిద్ధంచేసేవాడు. కృష్ణయ్య వంటచేసేవాడు. కేరియర్లలో నింపేవాడు. అన్నీ కార్లో పెట్టుకుని ఆరుగంటలకు బయలుదేరేవాళ్ళం. మేము రబ్బరు తోటలు చేరుకునేసరికి అంతా భారతీయులు సిద్ధంగావుండేవారు. వరుసగా ఒక్కొక్కరినే పరీక్షచేయడం, చికిత్సచేయడం, విరామం లేకుండా—గంటలు తరబడి సాగిపోయేది. భోజనానికి ఒక నియమమంటూలేదు. ఎప్పుడు ఎక్కడ ఒంటిగంట అయితే కారులో సహా ర్లాలు తీయడం, చెట్టుక్రింద పెట్టుకొని భోజనాలుచేయడం—మళ్ళీ పని రాత్రి ఏడు గంటలవరకు. ఆ తరువాత ఏదోవిందు, ఉపన్యాసం, అన్ని సంస్థలవారితో పరిచయం. రాజకీయ, సాంఘిక, సాంస్కృతికసంఘం—ఇంటికి తిరిగివచ్చి ఆ నాటి డైరీ వ్రాయడం— మా అర్దలుడు పెట్టిన గ్రామఫోనురికార్డుల సంగీతం వింటూ నిద్రపోవడం. ఇదీ దిన చర్య. ప్రతిదినం రాత్రి పడుకునేటప్పటికి పదకొండు దాటేది. కాని ఎప్పుడు బడలిక అనిపించలేదు. విసుగు పుట్టలేదు. చిరునవ్వైనా చెదరలేదు. ఆ ఆవేశం అటువంటిది.

ఒకనాడు వరుసగా రోగుల్ని పరీక్ష చేస్తున్నాను. ఒక చీనాదేశపు వృద్ధుడు వంతు వచ్చింది. మాసిపోయిన నిక్కరు, పలుచని దేహం, ముఖంలో ఏదో వర్చస్సు—పలుకరించాలనిపించింది. మలయా భాషలో క్షేమ సమాచారం అడిగాను. అంతే! బిలబిల ఏడ్వడం మొదలు పెట్టాడు. చంటి పిల్లవానివలె. అతన్ని ఓదార్చడం సాధ్యం కాలేదు. చాలాసేపటికి తెప్పరిల్లి తన చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. మిత్రులు అనువదించి చెప్పారు. అతడొక కోటీశ్వరుడు. "మలాకా"లో 8 మేడలుండేవట. పెద్ద ఓడల వ్యాపారం చేసేవాడట. అంతా పోయి కట్టుకునేందుకు గుడ్డలేని బికారి వేషం మిగిలింది. వాడొక పాంటు, షర్టు తెప్పించి అతని కిచ్చాను. ఆతని ఆనందానికి మేరలేదు. అది నిజంగా ఆనందం కాదు, విషాదగర్భితమైన కృతజ్ఞత. అతడొకనాడు కోటీశ్వరుడు. విధివిలాసం. ఊహించుటకు యీయుద్ధమొక అద్దం.

మరువరాని మరొక దృశ్యం — ఒక కాంపౌండు [పెల్ల]తో కారు ఆగి చికిత్స పొందగోరువారంతా రండని చుట్టుపట్ల యిళ్లకు కబుర్లు చేశాను. ఒక యింట్లోకిటికీలో నుంచి ఆయిదారుగురు తొంగి చూస్తున్నారు. కాని బయటికి రారు. భయపడుతున్నారని తోచి డ్రైవరును పంపించాను తీసుకురమ్మని. అతడు పోయి కిటికీలోనుంచి లోనికి చూశాడు. కళ్ళు చేతులతో కప్పుకుని చరున వెనక్కు తిరిగాడు. కట్టుకొనుటకు గుడ్డలేక నాలుగేండ్లనుంచి ఆ దౌర్భాగ్యం అనుభవిస్తున్న ఒక కుటుంబమది. కారులో మూట విప్పి గుడ్డలు పంపితే అవి కట్టుకొని పెన్నిధికన్న పేదలవలె ఆ గృహ కారాగారంనుంచి విముక్తులై బయటికి వచ్చారు. నేనెన్నటికీ మరువలేని భయంకర దృశ్యమది.

ఎందరో పరిచయమైనారు మలయాలో. యూరోపియనులు, మలేవారు, చీనావారు, అనేక భాషా ప్రాంతాలనుండి వచ్చిన భారతీయులు. కొందరు స్నేహితులై ఆత్మీయులైనారు. ఐరిష్ దేశస్థుడు 'కెప్టెన్ డ్రైస్ డేల్' హృదయామృతం వర్షించే వాడు. అతడు అప్పుడు 'మలాకా లేబర్' కమిషనర్. ఐరిష్ మహాకవి డ్రైస్‌డేల్ మునిమనుమడు. నన్ను, నేను చేస్తున్నపనిని, నా ఉపన్యాసాలను నిండు హృదయంతో ప్రశంసించేవాడు. నా పనికి ఎప్పుడు ఏది అవసరమైతే ఆ క్షణంలో అది సమకూర్చి పెట్టేవాడు. ఒకనాడు నా డ్రైవర్ ఆర్ముగానికి జబ్బుచేసింది. నా కారు నేనే నడుపుకోవలసివచ్చింది. నాకు డ్రైవర్ లైసెన్సు లేదు. లేకుండా నడిపి శాసనాన్ని ఉల్లంఘించడం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. ఇది గ్రహించి ఆ సాయంకాలానికి నాకు లైసెన్సు తెప్పించి యిచ్చాడు. ఉదయం 6 గం. మొదలు రాత్రి పదిగంటలవరకు నిర్విరామంగా నేను చేస్తున్న పని చూచి పొంగిపోయేవాడు.

ఒకనాడు రోజంతా పనిచేసి అలసిపోయాను. ఒక బంగళాలో కూర్చున్నాం. ఆంగ్ల మిత్రులంతా స్పిరిట్సు సేవిస్తున్నారు. Doctor! why don't you take a little spirit అన్నాడు నావంక చూచి— we Indians draw spirit from within అని జవాబు చెప్పాను. నిండు గుండెతో అతను నవ్విన ఆ నవ్వు నేను మరువలేను. నిజాయితీనీ, సామర్థ్యాన్నీ గుర్తించటం బ్రిటిష్ వానికే తెలుసు. చేతులు నలిపే వాణ్ణి బ్రిటిష్‌వారు ఎప్పుడూ గౌరవించరు. ముఖంమీద ఉన్నదున్నట్టు అనేసేవాణ్ణి గౌరవిస్తారు. తెల్లవాళ్ళు నన్ను డిన్నర్లకు పిలిచినప్పుడు వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి, మనను నిర్వీర్యులుగా చేసినందుకు నిర్మొగమాటంగా విమర్శించేవాణ్ణి. వాళ్ళు ఎంతో స్పోర్టింగ్‌గా తీసుకునేవాళ్ళు. మన సంస్కృతిని గురించి, ముఖ్యంగా గాంధి గారినిగురించి ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకునేవారు. వాదించవలసిన చోట వాదించేవారు. ఒప్పుకోవలసిన చోట ఒప్పుకునేవారు. నేను శాకాహారినని వారికి తెలుసు. నన్ను డిన్నర్‌కు పిలిచినప్పుడు నా నియమానికి భంగం కలుగకుండా ఎన్నో రకరకాల పళ్ళు, శాకాహారాలు తయారుచేయించేవారు. ఎదటి వారి ఆదర్శాలను మన్నించడంలో వారికి వారేసాటి. గౌరవం యిచ్చి పుచ్చుకోవడంలో వారికివారేసాటి.

(మిగతా 8 వ పేజీలో)

అమృతవాణి

(కన్నడంలోని బసవేశ్వరుని వచనములకు భావానువాదం)

ఓడిపనేవాడు యెప్పుడు గెల్చటికే కాదు
వేడుకొనేవాడు ఘనుడెప్పటికే కాదు
యోధుడు ఓడరాదు—భక్తుడు వేడరాదు
నే నెప్పటికి ఓడనూ, వేడనూ
నిజమయ్యా కూడలి సంగమదేవా !

పరధనాపహరణం వద్దు
ప్రాణిహింసా వద్దు
అసత్యవచనాలూ వద్దు
ఆగ్రహావేశాలూ వద్దు
అసహనాత్మస్తుతులు వద్దు
అరినైనా అధిక్షేపించటం అసలేవద్దు.

ఇదే అంతరంగశుద్ధి
ఇదే బహిరంగశుద్ధి
మా కూడలి సంగమదేవుడు మెచ్చే
సుందిమార్గ మిదేనయ్యా !

దయలేని ధర్మమేమయ్యా
దయతో చూడవయ్యా సర్వభూతాలను
దయాగుణమే సకలం
ధర్మాలకూ మూలమయ్యా
దయలేని ప్రభూరాత్ముల్ని
దండిస్తాడయ్యా మా కూడలి సంగమదేవుడు.

కాలోరగాలకూ భయపడను
కల్పాంత శిఖిశిఖలకూ భయపడను
పరధనాపహరణా లంటె
ప్రాణాంతకంలా భయపడతాను
అధోగతిపాలైన ఆ రావణబ్రహ్మగాథ
నాలందాను ప్రభూ! కూడలి సంగమదేవా!

తల్లినన్నా నీవే తండ్రినన్నా నీవే
బంధువన్నా నీవే—బలగమన్నా నీవే
నీవుతప్ప యెవ్వరూ లే
నే లేరయ్యా నాకు
పాలముంచినా నీటముంచినా
భారం నీదేనయ్యా కూడలి సంగమదేవా !

—టి. వి. యం. అయ్యవారు

అనేక రోగాలను అవలీలగా పోగొట్టే ఉల్లి, ముల్లంగి, నిమ్మ

శ్రీ నల్లపాటి హనుమంతరావు

ముల్లంగి

ముల్లంగి అనగానే చిన్నచూపుచూస్తారేమో కాని అది అలా నిరాదరించదగ్గదికాదు. పూపిరి తిత్తుల వ్యాధులలో, రక్తహీనతలో, చిజారిపోయినప్పుడు దీనిరసంతాగితే మేలుచేస్తుంది. ధారాళంగా దొరికే కూరలన్నిటికంటే దీనిలో ఇనుము, సున్నము, సోడియము హెచ్చు. అందువల్ల పరిశుద్ధమైన రక్తప్రవాహాన్ని వృద్ధి చేయుటములో అమోఘంగా పనిచేస్తుంది. మొలలవ్యాధిలో బాధపడేవాళ్ళు ఉదయము సాయంత్రము 4, 5 తులాలు పచ్చిరసం తాగితే అద్భుతముగా పనిచేస్తుంది. అజీర్ణివల్ల కలిగే కడుపునొప్పులకు, కీళ్లనొప్పులకు, గాలిపెట్టుటనే గొట్టములో కలిగేబాధలకు, కోడిగింతదగ్గులకు యీ రసములో కొంచెం తేనెగాని బెల్లంగాని కలుపుకొనితాగితే లాభిస్తుంది. పచ్చదే రాకుండా చేయుటకు యీ రసం చాలా శ్రేష్ఠము. వండి తీసిన రసం మంచిదికాదు. పూర్తి లాభం పొందవలెనంటే పచ్చిరసమే త్రాగవలెను. దీనివర్ణం కారంగా వుంటుంది గనుక, చెక్కు తీసివేయవలెను. భోజనానికి కొంచెంముందు పచ్చి ముక్కలు కొద్దిగా తింటే మంచి ఆకలిపుడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. రసంవసికర్లను నయముచేస్తుంది.

ముల్లంగి ఆకుపరిశుచేరి. మూత్రాన్ని జారీచేస్తుంది. మూత్రపుసంచిలో పుట్టే రాళ్ళను శరీరములో పెరుగుకొన్నియున్న అమ్లాలక్షారాలను కరిగిస్తుంది. అందుకు పచ్చి ఆకులను సమలిలితినవచ్చును. లేదా రసముతీసి రోజుకు రెండుమూడుసార్లు అర్ధడ్రాము మొదలు డ్రామువరకుయివ్వవచ్చును. స్త్రీలు బయటవున్నప్పుడు మైలవ్వలముగాపోతున్నా, అసలే ఆగిపోయినా యీ విత్తులపొడి తింటే తక్షణం జవాబుయిస్తుంది. గనేరియాకు కూడా విత్తులపొడి మంచిది. విత్తులు మెత్తగానూరి తడవకు డ్రాము మోతాదు చొప్పున యివ్వవలెను. లేదా ఒకటికి పది నీళ్ళుకలిపిన కషాయముకాచి తడవకు 4 మొదలు 6 డ్రాముల చొప్పున యివ్వవలెను.

పెద్దవుల్లి

సుగంధాదిక్యతనుబట్టి దుంపదినుసులలో పెద్దవుల్లిని రాజు అనవచ్చును. దానిలో విటమినులు ఖనిజలవణాలు మెండుగావున్నవి. రక్తశుద్ధికి, రోగనివారణకు శ్రేష్ఠము. నిత్యమూ వాడుతుంటే, జలుబులు, రక్తహీనత, జీర్ణ సంబంధిరోగాలు, నిద్రలేమి అణిగిపవు.

దానికంపుగిట్టక కొందరు, తామసాహారమని కొందరు వుల్లిపాయతినరు. కాని వారికి గోంగూర, మునగాయ వగైరా యితర తామసాహారాలు యెన్నైనా తినటానికి యేవిధమైన అభ్యంతరమువుండదు.

ఉల్లిలో ఒకవిధమైన తీపివున్నది. ఉడికిస్తే ఆ తీపికనపడుతుంది. రక్తహీనులు తరుచుగాతింటే దానిలోవున్న ఇనుము రక్తాన్ని వృద్ధిచేస్తుంది. ఇతరరంగు వాటికంటే తెల్లవి, ఎదురునాటికంటే లేతపాయలు శ్రేష్ఠము. మసాలతనం రానిక్కు ఆహారాలలో వుల్లిపాక ప్రశస్తమయినది. శరీరానికి నీరుచూపినప్పుడు, గుండెపటిమమునకు, పూపిరితిత్తులకు సంబంధించిన క్షయకు, జ్వరములకు యిది మంచిది. కూరగా వండించుకొని రాత్రి భోజనములో తింటే నిద్ర బాగావడుతుంది.

శిరోభారము, వడదెబ్బ, దగ్గు, గొంతు బొంగురు వగైరా లక్షణాలు యేర్పడ్డ వెంటనే వేయించిగానీ, ఉడికించిగానీ, పుష్కలముగా వుల్లిపాయలు తినటంకంటే మించిన మందు మరి యొకటి లేదు. పూపిరితిత్తులకు సంబంధించిన ప్రమాదకరమైన జబ్బులను కూడా యిది ఆపగలదు. ఉప్పు కలుపుకుని తింటే కడుపునొప్పి స్కర్వేలు నయమవుతవి. మలేరియా జ్వరముతో రోజుకు రెండు పర్యాయములు రెండు మూడు మిరియాలు కలుపుకుని వుల్లిసారు తింటే అద్భుతముగా పనిచేస్తుంది.

వెనిగారుతో వండి తింటే అజీర్ణము, పసికర్లు, స్ప్రూసు పెరుగుదల నయమవుతవి. వుల్లిపాయలు వేయించి బెల్లం, పటికబెల్లం కలుపుకుని తింటే మూలవ్యాధికి మంచిది. నోటిలో చిగుళ్ళు వాచి బాధగా వున్నప్పుడు వుల్లిపాయ మెత్తగా నూరి పెడితే బాధ తగ్గుతుంది. ముక్కునుంచి రక్తము కారుతుంటే ఒక పాయను రెండు బద్దలుగా తరిగి ముక్కుమీద పడితే ఆగుతుంది. ఉల్లిపాయ నూరి బొడ్డు చుట్టూ వేసి కడితే మంటపోయి వేడి తగ్గుతుంది. విరేచనాలుతగ్గు ఆపి. ఉడుకుబట్ట మెత్తగా నూరి గడ్డలకు వేసి కడితే పక్వానికి వస్తాయి. జలుబు చేసినప్పుడు చిన్న పిల్లలకు ఒక్కొక్క సమయములో మూత్రం బందిస్తుంది. అప్పుడు వుల్లిపాయ నూరి కొంచెం వెచ్చజేసి మర్మావయవానికి దగ్గరగా పెడితే మూత్రం వస్తుంది.

చెమట పోయవలెనంటే అప్పుడు తీసిన పచ్చిరసం తాగవలెను. ఇది విరేచనం బద్దకాన్ని కూడా మాన్పుతుంది. పూపిరితిత్తుల పూతను పోగొడుతుంది. ఫ్రాన్సుదేశములో మూర్ఛలకు రోజుకు 90 గ్రాముల పచ్చిరసం యిస్తారు. ఇది మంచి పనిచేస్తుందని వారి నమ్మకం. దగ్గులకు, పూపిరి తిత్తుల పూతకు యీ క్రింది ప్రక్రియ బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయను సన్నగా తరిగి ఒక మూకుట్లో వుంచి ఆ ముక్కల మీద కొంచెం పంచదార చల్లి మూతపెట్టి 12 గంటలు నిలువుంచితే మూకుట్లో రసం పూరుతుంది. ఆ రసం రోజుకు రెండు మూడుసార్లు కొద్ది కొద్దిగా ఇస్తే నయమవుతవి. రసం యెక్కువగా తాగితే తలనొప్పి, వాంతులు యేర్పడవచ్చు. చెవులలో పుట్టే ధ్వనులకు వుల్లిరసమున తడపిన దూదిని చెవులలో పెట్టుకొనవలెను. చెవిపోటుకు వెచ్చని రసం చెవిలో పోయవలెను. తేలు, యితర పురుగులు కుట్టినప్పుడు, చర్మ వ్యాధులకు, యీ రసం రుద్దవలెను. తేనె టీగలు కుట్టినప్పుడు వుల్లికాడలరసం రుద్దితే బాధ వెంటనే తగ్గుతుంది. చిన్నబిడ్డ చేష్టలకు, తలనొప్పికి, మూర్ఛకు, హిస్టీరియాకు యీ రసం ముక్కులలో వేయవలెను. ఈ రసం ఆవనూనెతో కలిపి రుద్దితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. బట్టతలకు ఈ రసం రుద్దితే మంచి పని చేస్తుంది. డాక్టర్ ఎస్. ఎస్. నెహ్రూ అనే శాస్త్రజ్ఞుడు వుల్లిపాయలో విటమినులేగాక మరియొక గొప్ప శక్తి వున్నట్లు కనుగొన్నాడు. ఆయన యిలా వ్రాశాడు. అది విటమినులకన్నా గొప్పది. శక్తిదాయకమైనది. దానిని ఆహార సందర్భాలలో మానవులు వినియోగించుకోవచ్చును. దానిపేరు "గుర్‌విచ్ కిరణము" అది యొక రకమైన అల్ట్రా వైలెట్ కిరణము. చిన్నమోతాదులలో యిన్నే చాలా శక్తివంతంగా పని చేస్తుంది. కొన్ని కూర దుంపలలోనుండి యీ కిరణములు ప్రసరిస్తూ వుంటాయి. అవి వుల్లి, కేరట్లు, బీటురూటు, టర్నిప్పు వగైరాలు. పళ్ళతైతుల్లో యీ దుంపలను విరివిగా పండించి వారి భోజనములో నిత్యము వాడుకొని లాభము పొందవచ్చును.

1934 సం. వెన్నిసు నగరములో జరిగిన అంతర్జాతీయ విద్యుత్ రేడియో జీవశాస్త్ర మహాసభ ప్రకటించిన రిపోర్టులో యిలా వుంది: లేత వుల్లిపాయలు "ఎం" కిరణమును ప్రసరించుచుండును. రెండు అంగుళములు, లేక ఒక అంగుళము వ్యాసముగల వుల్లిపాయలు నేల నుండి తీసిన 24 గంటలవరకే యీ కిరణములు కలిగి యుండును. ఈ కిరణములు పూర్వ కిరణపు విలువను కలిగియుండుటచేత కొలది శక్తితో శక్తిహీనములైన స్నాయువులను శక్తివంతముగా చేయవచ్చును. ఈ విషయము గూర్చి యింకను తీవ్రముగా ఆలోచించవలసి యున్నది.

నిమ్మరసం

నిమ్మరసములో సి విటమిను పుష్కలముగా ఉండటమే కాదు, బి. విటమిను కూడా చాలా వున్నది. స్కర్వే వ్యాధి నిరోధించుటకు, నివారించుటకు అది బాగా పనిచేయును. కాఫీ, టీ లకు బదులు వేడినీళ్ళలో నిమ్మరసము, తేనె కలుపుకుని తాగితే రకరకముల వ్యాధులతో పీడింపబడువారు కుటుంబము లెన్నో ఆరోగ్యవంతము అవుతాయి.

1931 సం. లో లండన్ నగరములో ఉధృతముగా అంటువ్యాధిగా ప్రబలియున్న ఇన్‌ఫ్లూయెంజా జాడ్యము నిమ్మరసముచేతనే నయమైనదని డాక్టర్లు యిప్పటికి చెప్పుచున్నారు. ఆరోగ్యానికి ఈ రసాన్ని మించిన మందు లేదని ప్రజలు గ్రహించి తండోపతండాలుగా దుకాణాలకు వెళ్ళి నిమ్మకాయలు కొనుక్కున్నారు. వేడినీళ్ళలో రెండు నిమ్మకాయల రసం పిండి, రుచికి తేనె కలుపుకుని రాత్రి పరుండబోవునప్పుడు తాగితే యెటువంటి జలుబైనా నయమవుతుంది. నిత్యము నిమ్మరసం వాడే యింటికి డాక్టరు రావలసిన పనే ఉండదు. నిమ్మపండు పేదలపాలిటి యాపిల్ పండు. నిమ్మపండు నయము చేసినన్ని రోగాలను మరి యే యితర ఆహార పదార్థము నయము చేయలేదు. స్ఫోటకము, ఆటలమ్మలో జ్వరమువల్ల కలిగే దాహాన్ని నివారించడానికి నిమ్మనీళ్ళను మించిన పానీయము యింకొకటి లేదు. తడవకు 4 మొదలు 6 డ్రాముల వరకు యివ్వవచ్చును. పూపిరితిత్తులు, కడుపు, పేగులు, గురదాలు, గర్భాశయము మొదలగు అంతరవయవములలో కలిగే రక్తస్రావములకు పైన చెప్పిన మోతాదులో నిమ్మరసం యివ్వవచ్చును. నిమ్మకాయలో సగం చెక్కరసం నీళ్ళలో కలుపుకుని తాగితే గుండెలో మంట వెంటనే నయమవుతుంది. కీళ్ళవాతానికి నిమ్మరసం అతి శ్రేష్ఠం. జిగటతోపాటు తెల్లని మాంసకండలు పడిపోయే విరేచనాలలో రోజుకు 30 తులాల నిమ్మరసం రభిలవారిగా యిస్తే విరేచనములు కట్టుకుంటాయి. శ్లేష్మము పెరిగినప్పుడు రెండు నిమ్మపండ్ల మధ్యకు కోసి, వుప్పు చల్లి కొంచెము సేపు నిప్పుమీద వెచ్చచేసి కొన్నిరోజులు తినిపిస్తే నయమవుతుంది. రక్తపైత్యమువల్ల యేర్పడే మడిమడుల కీళ్ళవాతము న్యూరాల్జియా, స్కియాటికా లంబేగో వగైరా అన్ని వ్యాధులలో నిమ్మకాయను ధారాళముగా వాడవచ్చును. నిమ్మరసం యిస్తే రక్తం ఇంకా పులుపు యెక్కుతుందని డాక్టర్లు యివ్వరు. కాని యిది చాలా పొరపాటు అభిప్రాయము. నిమ్మరసం నోటికి పులుపుగావున్నా, కడుపులో ప్రవేశించి పైత్యాన్ని విరిచివేసే క్షారంగా మారుస్తుంది. ఈ రోగములకు నిమ్మకాయ చికిత్స చేయువారు మొదటి రోజు ఒక్కకాయతో ప్రారంభించి, క్రమంగా రోజుకు ఒక్కొక్క కాయ చొప్పున 12 వరకు పెంచుకుంటూపోయి, మళ్ళీ రోజుకు ఒకటి చొప్పున తగ్గించుకుంటూ ఒకటి వరకు వస్తారు. ద్రాక్షరసము, యాపిల రసములతో కంటె దీనిలో పొటాసియము హెచ్చుశాతములో వున్నది. అందువల్ల గుండె జలహీనముగా నున్న వారికి నిమ్మరసము అమూల్యమైన ఔషధము. మలేరియాకు నిమ్మకాయను యీ క్రిందివిధముగా వాడవచ్చునని లాన్సెట్ అను లండన్ వైద్యపత్రిక వ్రాసింది. నిమ్మకాయను చర్మముతోసహా ముక్కలుగా తరిగి మట్టిపాత్రలో వేసి, 1½ పైంట్లు నీళ్ళుపోసి అరపైంట్‌కు దిగ కాచి, బాగా ఆరనిచ్చి తాగవలెను. శరీరములో వున్న రోగపు క్రిములను చంపుటకు నిమ్మరసము శరీరములకు హానిచేయని ఘాటైన మందు. అందువల్ల దీనిని పైపూతకు, లోపలికి నిర్భయంతరముగా వాడవచ్చును. దోమలు కుట్టినప్పుడు, దురద పొక్కులు లేచినప్పుడు యెండపొక్కులకు, యితర చర్మవ్యాధులకు పైపూతగా వాడవచ్చును. చుండుకు నిమ్మరసం రుద్దితే నయమవుతుంది. శిరస్సులో ముఖమువిూద ఆగి ఆగి వచ్చే నొప్పికి, నడుమునొప్పికి నిమ్మచెక్క వేసి రుద్దవలెను. మొటిమలకు, ముఖమువిూద లేచే నల్లపొక్కులకు, వేడినీళ్ళలో ముఖము కడిగి, రాత్రి పరుండబోయేముందు బాగా యింకేటట్లు నిమ్మరసం రుద్ది తెల్లవార్లు వుంచి వుదయాన్నే సున్ని పిండితో లోసి కడగవలెను. మొలల వ్యాధికి వడియుక్కట్టిన నిమ్మరసం 2 చెంచాలు పేచి కారితో ఆసనముగుండా యెక్కించవలెను. మంట పుట్టదు. లోపలి పుండును మానుస్తుంది. రాత్రిపూట యిలా కొన్ని రోజులు చేయవలెను. విరేచనము చిక్కగా వస్తుంది. మొలలు ముడుచుకుంటవి. అప్పుడు వానిని ఆసనము లోనికి నెట్టవచ్చును. పయోరియా రాకుండా చేయడానికి వచ్చినదాన్ని నయము చేయడానికి నిమ్మరసం అద్భుతమైన మందు. నీళ్ళలో నిమ్మరసం కలిపి ఆ నీళ్ళు పలుమార్లు పుక్కిలించి వుమియవలెను. ఇలాచేస్తే కొన్ని రోజులకు పయోరియా నయమవుటయే కాదు, కదులుతున్న పళ్ళు బిగుసుకుంటవి. పళ్ళవిూద యేర్పడే జిగురు పాచి పోయి పళ్ళు తెల్లబడతవి. [జార్జి స్టార్ వైట్]

జీర్ణకోశ సంబంధమైన అనేక రోగములతోను, నులి పురుగులు, ఎలిక పాములతోను బాధపడుచుంటారు. ఈ వ్యాధులను నిమ్మరసం త్వరలో నయం చేస్తుంది. ఉప్పు

(మిగతా 8 వ పేజీలో)

తారాబలం చంద్రబలం

10—7—66 మొదలు 16—7—66 వరకు

గ్రహస్థితి

మేషంలో రాహువు. వృషభంలో చంద్రుడు. మిథునంలో శుక్ర, కుజ, గురులు. కర్కాటకంలో బుధుడు. తులలో కేతువు. మీనంలో శని. మిథున, మేష, వృషభ, మీనరాశులలో చంద్రుడు.

ఈ వారం 11 తేదీనుండి, ఆగస్టు 17 తేదీ వరకు మీనరాశిలో శనికి వక్రగతి కలుగుతుంది. ఇట్టి కాలంలో దేశానికికూడా ఇదే గతి సంభవిస్తుంది. ప్రభుత్వాలకు ప్రజలకు కూడా శాంతిభద్రతలు ఉండవు. యుద్ధభీతి, అల్లకల్లోలాలు తప్పవు. సస్యానుకూలముగు వర్షములుండవు. సకాలంలో పైరులు పడవు. ఎదటబడితే అదట కరవు, కాటకాలు తాండవమాడుతుంటవి. నిత్యావసరమైన ఆహారపదార్థాల ధరలు ఆకాశానికి అంటుతవి. దానివలన తిండితో ప్రజలకు రోగాలు హెచ్చుతవి.

మేషం

[అశ్వని, భరణి, కృత్తిక 1పా.]

ఈ వారం మీకు గ్రహబలం సామాన్యంగా ఉంది. తొందరపడకుండా గృహంలో ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో తోటివారితో మనశ్శాంతి లోపిస్తుంది. ఆదాయంకన్నా ఖర్చులు పెరుగుతవి. బంధువర్గాలలో వృథా కలహాలు వస్తవి. తొందరపడవద్దు. ఆరోగ్యం లోపించే సూచనలున్నవి. ప్రయాణాలను సాధ్యమైనంతవరకు విరమించటంమంచిది. 12,13 తేదీలలో పరిస్థితులు అనుకూలించి కార్యసిద్ధి, ధనలాభం సమకూరుతవి.

వృషభం

[కృత్తిక 2,3,4పా., రోహిణి, మృగ.1,2పా.]

సాధారణంగా మీ మాటకు, మీ పనికి ఎదురుండదు. అయితే మీ ప్రసంగాలలో నిబ్బరం, యోచన అవసరం. ముందుగా వాగ్దానాలు నిచ్చి ఎవ్వరికీ బద్ధులుకావద్దు. వృత్తిలో గొప్పతనం, ఆదాయంకూడా బాగుంటవి. కాని, ఎప్పటికప్పుడు ధనసంబంధమైన ప్రత్యేక అవసరములు పైబడును కుటుంబఖర్చులు ఒకవిధంగా మిమ్ము కుంగదీస్తుంటవి. దైవానుగ్రహమున ప్రత్యక్షమైన ఇబ్బందులు ఏవీ జరుగవు. శుభ వార్తలు అందుతవి. శుభ కార్యాలోచనలు సుముఖంగా సాగినా వెంటనే నిర్ణయానికి రాజాలరు.

మిథునం

[మృగ.3,4పా., ఆర్ద్ర, పున.1,2,3పా.]

ఇంతకు ముందున్న సామాన్యస్థితి బాగుంటుంది. ప్రతికూలంగా తోచిన పనులు సానుకూలంగా ఫలిస్తవి. దైవానుగ్రహమువల్ల ధనలోపంకూడా కనుపించదు. కోరినవారి వలసిన సాయం లభిస్తుంది. ప్రభుత్వాధికారాలవల్ల పను నవుతవి. వృత్తి, వ్యాపార కృషియందు శ్రమకుతగ్గ ఉపయోగం కనుపిస్తుంది. కుటుంబ విషయాలలో ప్రశాంతత లభిస్తుంది. 14, 15 తేదీలలో స్వల్ప అనారోగ్యం, స్వజనవిరోధం, వృథా ధన వ్యయం సంభవించగల సూచన వున్నవి.

కర్కాటకం

[పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్లేష]

ఆరోగ్యం సామాన్యం. విశ్రాంతి అవసరం. సాధ్యమైనంతవరకు పైగల బరువు భారాలను తొలగించుకొనటానికి ప్రయత్నించండి. క్రొత్తవి తెచ్చిపెట్టుకోవద్దు. అందనివాటికి ఆశతో ఎదురుచూచుటకంటె అందుబాటులో నున్నవి చక్కబెట్టుకొనడంమంచిది. వ్యాపార వ్యవహారాల్లో మీ శ్రమఫలించి జయము, లాభం, సమయంలో మంచిస్నేహము, సహాయమును సమకూరుతవి. ప్రయాణాలు లాభదాయక మవుతవి. 14, 15 తేదీలలో కార్యసిద్ధి, గౌరవ, ధన లాభములు లభిస్తవి.

సింహం

[మఖ, పుబ్బ, ఉత్తర 1పా.]

శక్తి, అవకాశాలను చూచుకొని కార్యరంగంలో దిగండి. ఇతరులు సహాయపడగలరన్న ఆశ పెట్టుకోవద్దు. ధనసంబంధమైన విషయాలలో మీ అంచనాలు తారుమారు కావచ్చు. వృత్తి వ్యాపారాదులందు ఆరంభంలో కనుపించిన అనుకూలత వారాంతానికి నిలువదు. నమ్మినవారివల్ల, నౌకరులవల్ల లేనిపోని వ్యయప్రయాసలకు గురి కావలసివస్తుంది. గృహసంబంధమైన సాధకబాధకాలు కూడా కొంత అశాంతికి కారణ మవుతవి. దైవానుగ్రహమున కష్టనష్టాలు ఏవీ కలుగవు. ప్రయాణాలను గూర్చి తొందరపడవద్దు.

కన్య

[ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.]

ఈ వారంలో మీ వ్యవహారాలిటూతేలవు. సూచనలుమాత్రం ప్రోత్సాహకరంగా ఉంటవి. నమ్మినవారివల్ల వృథా ప్రయాస, ధనవ్యయం సంభవిస్తుంది. వృత్తిలో మీ శ్రమకు తగిన ఉదరాభిమానాలు ఫలితం కనుపించకపోవచ్చు. దైవానుగ్రహమువల్ల కష్టనష్టాలు ఏవీ కలుగవు. [illegible] సమయస్ఫూర్తితో చేసిన ఆలోచనలు అనుకూలముగా ఫలిస్తవి. [illegible] క్రొత్త ప్రయత్నాలను పై వారానికి వాయిదా వేయటం మంచిది.

తుల

[చిత్త 3,4పా., స్వాతి, విశాఖ 1,2,3పా.]

మధ్యలో [illegible] వచ్చినా నిగ్రహించి వ్యవహార రంగంలో కొంత ప్రయోజనం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో, ఎవరి మాటా కాదనకుండా మీ శ్రమను బలపరచుకొంటారు. అనుకోకుండానే ఆదాయం అందివచ్చి అవసరములు గడుస్తవి. కుటుంబ విషయాలలో ప్రశాంతతతో జాగ్రత్తలు వహించవలెను. సత్పురుష సందర్శనం లభిస్తుంది. సత్కార్యాలు చేస్తారు. ప్రయాణ మూలక కార్యసిద్ధి, గౌరవ ధనలాభములు సమకూరుతవి.

వృశ్చికం

[విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ]

ఈ వారంలో పరిస్థితులు అనుకూలించి తలచిన పనులు, ప్రయాణాలు సుముఖంగా నెరవేరుతవి. అవసరములకు కావలసిన ధన సహాయం ఆదరాభిమానాలతో అందుతుంది. స్నేహము, వ్యవహారజయం, అధికారుల ఆదరణ మొదలగు శుభ ఫలితాలు కొన్ని జరుగుతవి. వృత్తి వ్యాపారాదులందు తలపనితలంపుగా కొంతమేలు జరుగుతుంది. శుభవార్తలు అందుతవి. కుటుంబ విషయాలలో సుఖ సంతోషాలు లభిస్తవి. విద్యార్థులు కొన్ని ఆటంకాల నెదుర్కొంటూ ముందుకు సాగవలసివస్తుంది.

ధనుస్సు

[మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.]

ఈ వారం మొదటి భాగంలాగా ఏవో చిక్కులెదురైనా [illegible] ఆలోచనలు కనుక దాని లోపాలు అందవచ్చు. ఆయినవారుకూడా విరోధులవలె వ్యవహరిస్తారు. తొందరపడవద్దు. కుటుంబంలో అశాంతికి, అసౌఖ్యానికి కారణాలు యేర్పడుతవి. మిగుల ఓర్పుతో అన్నిటిని సమర్థించుకోవాలి. ముందుకు పోకలుగుతారు. వారాంతానికి పరిస్థితులు చక్కబడి మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి వ్యాపారాదులందు కొంత ప్రయోజనం సాధించి కలుగుతారు. 14, 15 తేదీలలో వ్యవహార జయం, ఋణబాధనివారణ సమకూరుతవి.

మకరం

[ఉ.షా.2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.]

సమయం బాగుంది. [illegible] కలుగుతారు. ఖర్చులు కనిపించినా ప్రయోజనం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాభివృద్ధికి తోడు ప్రయత్నాలు అనుకూలిస్తవి. అధికారుల ఆదరాభిమానాలు లభిస్తవి. వ్యాపారాభివృద్ధికి అవసరమగు యేర్పాట్లు జరుగుతవి. క్రొత్త వారితో పొత్తు కుదురుతుంది. స్థిరాస్తికి సంబంధించిన పనులు అనుకూలిస్తవి. సాధ్యమైనంత వరకు ఋణభారం పెరగకుండా చూడండి. కుటుంబ విషయాలలో పిల్లల ఆరోగ్యం [illegible] ఉన్నవి.

కుంభం

[ధనిష్ఠ 3,4పా., శతభిషం, పూ.భా.1,2,3పా.]

యత్నకార్యాలలో పరిస్థితులు కొంత [illegible] జనకంగా కనుపించినా పనులు జరుగుతవి [illegible]

(మిగతా 8 వ పేజీలో)





సోల్ సెల్లింగ్ ఏజంట్లు
'నాగి సేల్సు కార్పొరేషను'
477, జగన్నాథ్ శంకర్ సేట్‌రోడ్, బొంబాయి-4

తెరిచిన కష్టం!
తెలిసిన మీ జుట్టు
మీ తలముళ్లలో వెలసిన ఐరోస్టార్మి
[illegible]
హోండా బ్రాండు
శిరోజాల రంగు



ఎస్. బి. అండ్ కంపెని
కలకత్తా-1

డిస్ట్రిబ్యూటర్స్,
మెస్సర్స్. కేదారిశెట్టి లోవరాజు సన్స్
మెయిన్ రోడ్, కాకినాడ (ఏ.పి.),

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

10A, Sterling Road, Nungambakkam, Madras-34

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING వృత్తుల శిక్షణ. పరీక్షలో ప్యాసులయిన వారి శాతము హెచ్చు! [illegible] విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు చేర్చబడును.

(1) A.M.I.E.(INDIA) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ B.E. [illegible] సమానము.

కనీసపు అర్హతలు: S.S.L.C. లేక దానికి సరియైన పరీక్ష.

P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc. మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, డిప్లొమా హోల్డర్లు, మరియు B.Sc. చదివిన వారికి: తక్కువ కాలము.

(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 సంవత్సరముల కాలము)

(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E.(INDIA) అర్హత: S.S.L.C. లేక ఆపై ఎక్కువ అర్హత, S.S.L.C. పరీక్ష పోయినవారు కూడ దరఖాస్తు పెట్టుకోవచ్చును.

(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience—(Part-time) Tutorial classes for first and final year failed candidates

(4) B.E. DEGREE: Tutorial Classes for Failed Students.

సర్వే, షాపు, లేబరేటరీ, మరియు హాస్టల్ కలవు.

Director: M. A. KRISHNASWAMY M. Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)

పూర్తి ప్రాస్పెక్టస్సుకు రు. 1/- M.O. పంపుతూ వ్రాయండి

Principal: R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C.N.T INSTITUTE, Madras-7

రూపవాణి

'దిల్లగీ' చిత్రంలో సంజయ్, మాలాసిన్హా.

తెలుగు చిత్రాలు

రంగుల రాట్నం

అంజలీదేవి, రామ్మోహన్, సుకన్య, వాణిశ్రీ, నీరజ, పుష్పవల్లి, రాధాకుమారి, కొత్తనటుడు చంద్రమోహన్ నటిస్తున్న వాహినీవారి 'రంగులరాట్నం' చిత్రం శ్రీ బి. ఎన్. రెడ్డి దర్శకత్వంలో వేగంగా తయారౌతూ వుంది. శ్రీ పాలగుమ్మి పద్మరాజు వ్రాసిన కథకు శ్రీ డి. వి. నరసరాజు మాటలు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, డాక్టర్ సి. నారాయణరెడ్డి, కొసరాజు పాటలు వ్రాశారు సంగీత దర్శకుడు శ్రీ రాజేశ్వరరావు.

అయినవారు — కానివారు

కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి, రాజబాబు, మిక్కిలినేని, పి. వి. వి. ఎస్. ఎం. వారు 'అయినవారు—కానివారు' అనేచిత్రం

'గైడ్' చిత్రంలో దేవానంద్, వహీదా రహమాన్.

నిర్మిస్తున్నారు. రచన, దర్శకత్వం, శ్రీ అనిసెట్టి, నిర్మాత శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి, సంగీతం: శ్రీ వి. కృష్ణమూర్తి.

దైవశాసనం

జూలై 22 న విడుదల

ఉష ఫిలింస్‌వారు సమర్పించు 'దైవ శాసనం' చిత్రమును యీ నెల 22 వ తేదీన విడుదల చేయుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి. దేవిక, బి. సరోజాదేవి, పద్మశ్రీ, శివాజీ గణేశన్, శ్రీ. శే. కన్నాంబ మొ. నారు నటించిన యీ చిత్రంకు దర్శకుడు శ్రీ ఎ. పి. నాగరాజన్. సంగీతం—మహదేవన్. సర్వాంగ సుందర వాతావరణంతో కూడిన యీ చిత్రము దక్షిణ భారతంలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. విడుదల— నవయుగ.

హిందీ చిత్రాలు

షైస్లా

దర్శక నిర్మాత జగల్‌కిశోర్ స్వయంగా ఓ వేషంవేస్తూ, డైరెక్టుచేసిన జుగల్ ప్రొడక్షన్స్‌వారి హిందీచిత్రం 'షైస్లా' షేక్ ముక్తార్, ఎల్. విజయలక్ష్మి, జగదీష్, సులోచనచటర్జీ, నిరంజన్‌శర్మ, సాదిక్, హెలెన్ మున్నగువారు నటించిన ఈ చిత్రానికి 'హరి జత్‌షి మాటలు. అసద్ భోపాలీ, ప్రేమ్‌వర్బ రన్తీ పాటలు వ్రాశారు. సంగీత దర్శకురాలు ఉషాఖన్నా. ఆంధ్రలో రామకృష్ణాఫిలింసువారి ద్వారా విడుదల.

సాజ్ ఔర్ ఆవాజ్

చాలారోజులక్రితమే ఆంధ్రలో విడుదల కావలసిన హిందీ ఈస్ట్‌మన్‌కలర్‌చిత్రం 'సాజ్ ఔర్ ఆవాజ్' సైరాబాను, జాయ్‌ముఖర్జీలు నాయకా నాయకులుగా నటించిన ఎస్. ఎస్. ఐ. ఫిలింస్‌వారి చిత్రమిది. సైరాబానూ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంచేసింది. ఒక పాత్రలో ఆమె కళ్ళు మామూలుగాను మరో పాత్రలో నీలాల్లాగా మెరుస్తాయని చూపిన వారుచెప్తున్నారు. కన్హైయలాల్, సిద్దూ, లీలామిశ్ర, నిరంజనశర్మ, కుమారి పద్మ కూడా ఈ చిత్రంలో నటించారు. అజిం బజీద్‌పూరీ వ్రాసిన కథకు ఆమీరజా స్క్రీన్‌ప్లే మాటలు, వ్రాశారు. సుబోధ్‌ముఖర్జీ దర్శకుడు. నౌషద్ సంగీత దర్శకుడు. రామ కృష్ణా ఫిలింస్‌వారు ఈ చిత్రాన్ని అతిత్వరలో ఆంధ్రలో విడుదలచేస్తున్నారు.

మొహబ్బత్ ఇస్కో కహతే హై

నందా, శశికపూర్‌లు ఈచిత్రంలో నాయికా నాయకులు. దర్శకుడు, అక్తార్‌మీర్జాయే రచన కూడాసాగించాడు. లీలాచిట్నీస్, మదన్ పూరీ, తబస్సుమ్ హెలెన్, అన్వర్‌హుస్సేన్, రమేష్‌దేవ్‌లు కూడా నటించిన అక్తార్‌మీర్జా ప్రొడక్షన్స్‌వారి చిత్రమిది. పాటలు మజ్రూహి సుల్తానపురీ, ఖయ్యాం సంగీతంసమకూర్చారు. ఆంధ్రలో రామకృష్ణ ఫిలింస్ విడుదల.

దిల్లగి

మాలాసిన్హా, సజీవా, సంజయ్, విజయ కుమార్, జానీవాకర్, జాగీర్దార్, అమర్, టున్‌టున్, బెలాబోస్ మున్నగువారితో గోల్డెన్ ఫిలింస్‌వారు ఎస్. బెనర్జీ దర్శకత్వాన నిర్మించిన హిందీచిత్రమిది. మహమ్మద్ లక్నోవి కథ, ముష్తాక్ ఆలీ స్క్రీన్‌ప్లే, మాటలు మజ్రూహి పాటలు వ్రాసిన ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకులు. చిత్రా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెలలో జాస్మిన్‌వారు ఆంధ్రలో విడుదలచేస్తున్న చిత్రమిది.

చలే హై ససురాల్

హెలెన్, భగవాన్, చంద్రశేఖర్ మున్నగు వారితో ధర్మకుమార్ దర్శకత్వంలో కృష్ణ దేవ్ ప్రొడక్షన్స్‌వారు నిర్మించిన హాస్యరస భరితమైనచిత్రంయిది. సి. అర్జున్ సంగీత దర్శకుడు. చిత్రా డిస్ట్రిబ్యూటర్స్‌ద్వారా ఆంధ్రలో జాస్మిన్స్ విడుదల చేయనున్న చిత్రం.

బూమ్ జబాన్‌గయా మోతీ

శాంతారాం ప్రొడక్షన్స్ ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం 'బూమ్‌జబాన్‌గయా మోతీ'లోని తొలిపాట—అదే టైటిల్‌సాంగ్. జూన్ 23 ఉదయం రాజకమల్ కళామందిర్ స్టుడియోలో సంగీత దర్శకుడు శ్రీ సతీష్ భటియా పర్యవేక్షణలో రికార్డు అయింది. ఆకాశవాణి ఢిల్లీకేంద్రంలో సంగీత దర్శకుడుగా వున్న సతీష్‌భటియా చిత్రరంగంలో ప్రవేశించ డానికిదేమొదలు. భరత్‌వ్యాస్ వ్రాసిన ఈ పాటను ఆశాభోస్లే, మన్నాడే, తదితర గాయకులు పాడారు.

బహదూర్ డాకు

ధారాసింగ్, ఇందిర ప్రధానపాత్రలు నిర్వహించిన స్క్రీన్ ఎంటర్టెయినర్స్‌వారి హిందీ చిత్రం 'బహదూర్ డాకు!' హరిపుత్రిక్ మాటలు, పాటలు వ్రాశారు. ఎస్. దత్తా సంగీత దర్శకుడు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రా వారిద్వారా జాస్మిన్స్ విడుదల.

క్లిన్
కాటన్
శిల్కు
టెరిలిన్
బట్టలు
ఉతుకుటకు ఉత్తమమైన
బట్టల పౌడరు
నేతా ప్రాడక్ట్సు—విజయవాడ

దారపువాళ్ళలో తెలుసు కదుపుల్లోన్ని ఎంత జాధారకర్తే
...
బాక్లా
భారత ప్రభుత్వ రిజిష్టర్డ్ నెం. 168348.
అజీర్తి, ఉదరశూల, లివరులో నొప్పి, పుల్లత్రేపులు, కడుపుబ్బు, కడుపులో క్రొప్పు, అతిసారం, కడుపులో మంట, ఆకలిలేమి మొదలగు వాటికి ఆమోఘంగా పనిచేస్తుంది.
384 గ్రాముల సీసా వెల రూ. 3/-. ఒకేసారి 3 డబ్బాలు కొంటే రూ. 8-50. తపాలా ఖర్చులు వేరు. టోకు వ్యాపారస్తులకు ప్రత్యేకమైన రేట్లు. దయచేసి ఉత్తర ప్రత్యుత్తరాలను ఇంగ్లీషు, హిందీలలో వ్రాయండి.
ది బాక్లా ఔషధాలయం 149 మహాత్మా గాంధీ రోడ్, కలకత్తా-7

చిత్ర సమీక్ష :

మై ఫెయిర్ లేడీ

అది. 1912. లండన్ కవెంట్‌గార్డెన్ ఒపేరా హౌస్‌లో ప్రదర్శన ముగిసింది. వచ్చిన వారు టాక్సీలకు తిరిగి వెడుతూంటే వర్షం ప్రారంభమైంది.

ఒక పూలు అమ్ముకునే యువతి ఎలిజాడూలిటిల్ [ఆడ్రేహెప్‌బర్న్] సెయింట్‌పీటర్స్ చర్చివరండాలో తలదాచుకోవడానికిపరుగెడుతూ వుంటే ఎవరో ఢీ కొన్నారు. ఆమె తట్టలోని పూలు క్రింద పడిపోయాయి. వాటిని అక్కడే నిలబడివున్నకర్నల్‌పికరింగ్ [విల్‌ఫ్రెడ్‌హైడ్—వైట్] కు అమ్మచూపుతుంది. అతడు వివిధ భాషాప్రియుడు, ప్రక్కనే ప్రొఫెసర్ హెన్రీహిగ్గిన్స్‌ఆమె మాటలనునోట్ చేసుకుంటూవుంటాడు. ఆమెఅపభ్రంశ సంభాషణకు విస్తుపోతాడు. ఆర్నెల్లలో ఆమె ఉచ్చారణ, భాష, నడవడి అన్నీతీర్చిదిద్ది గొప్పదాన్నిచేస్తానంటాడు.కర్నల్‌పికరింగ్ "చెయ్యండిచూద్దాం" అంటాడు ఎలిజాపూల తట్టలో కొన్ని నాణాలు పడేసి హిగ్గిన్స్, కర్నల్ పికరింగ్ చక్కాపోతారు.

ఆమె అంతలోనే ఏదో గొప్పదాన్నయిపోయినట్లు భావిస్తుంది. ఏవో కలలుకంటుంది. ఇక్కడి స్వప్నసన్నివేశం నిజంగా ఎంతోచక్కగా వుంది.

పని అంటే ఇష్టపడని ఆమె తండ్రి [ఆల్‌ఫ్రెడ్ ఎఫ్. డూలిటిల్] ఎలిజా నుంచి కొంత డబ్బు తీసుకు చక్కాపోతాడు. తన భాషా సరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎలిజాప్రొఫెసర్‌హిగ్గిన్స్ ఇంటికి వస్తుంది. ఆమె దుస్తులు తగలబెట్టేస్తాడు. కొత్తఉడుపులిస్తాడు. వేషం, ఆకృతి కూడా మారతాయి.

అనేక అవస్థలు పడిఆమెకు పాఠాలు చెబుతాడు.

తన కుమార్తె ఉనికిని తెలుసుకుని ఆమె తండ్రి వస్తాడు. హిగ్గిన్స్ రెండు పౌండ్లు

'సాజ్ ఔర్ ఆవాజ్' చిత్రంలో సైరాబాను

నోట్లుయివ్వ బోగా ఒక్కటేచాలునంటాడు. అతని నైతిక ప్రవర్తనకు సంతోషించి అమెరికాలోని కోటీశ్వరుడైన ఒకరికి వ్రాస్తాడు.

నోట్లో గులకరాళ్ళు పెట్టి ఉచ్చారణ సరిచేయిస్తాడు. అస్కాట్ గుర్రం పందేలకు తీసుకు వెడతాడు.అక్కడ మళ్లీ ఎలీజా తప్పులో అడుగువేస్తుంది. తప్పు ఉచ్చారణతోకాని ఫ్రెడ్డిఅయిన్స్‌ఫర్డ్ హిల్ అనే యువకుడు తారసపడి ఇంటికికూడా వస్తాడు.

తరువాత ఒక ఎంబసీలో విందుకు హాజరవుతుంది అక్కడ అందరు ముగ్ధులౌతారు.ఒక రాకుమారుడు ఆమెతోకలిసి నాట్యం చేస్తాడు.

తమ విజయానికి హిగ్గిన్స్, కర్నల్ పికరింగ్ పొంగి పోతారు. కాని ఆమె హిగ్గిన్స్‌తో తగువు పడుతుంది. తనపూల అమ్మకంపోయిందంటుంది. పూల అంగడిలో సేల్సు గరల్‌ని చేస్తానన్న వాగ్దానం ఏదీ అని నిలదీసిఅడుగుతుంది.

తిరిగిపూల అంగడుల దగ్గరకు వెడుతుంది. ఎవరూ గుర్తించరు. తప్పు త్రాగిన తండ్రి [కోటీశ్వరుడు సాలు సరి 400పౌండ్లు, అలవెన్సు ఫలితం] భార్యనే మళ్లీపెళ్లిచేసుకోవా లనుకొంటాడు.

ఎలీజా కోసం వెదకి తన తల్లి ఇంట్లో ఆమెను కలుసుకొని, తిరిగి ఒక్కడూ ఇంటికి నిరాశగావచ్చి ఆమె పాటలు, మాటలు రికార్డు పెట్టుకొన్న సమయంలో ఎలిజా తిరిగివచ్చి రికార్డు ఆఫ్‌చేసి తనే ఆ మాటలు పలుకుతుంది.

హిగ్గిన్స్ ఆనందానికి అవధులుండవు.

పూలంబాల ఎలిజాగా—అతర్వాత సొసైటీ లేడీగా ఆడ్రేహెప్‌బర్న్—ప్రొఫెసర్‌హిగ్గిన్స్‌గా రెక్స్‌హారిసన్‌లు అద్భుతంగా నటించారు. కర్నల్ పికరింగ్‌గా విల్‌ఫ్రెడ్ హైడ్ వైట్, తది

'శ్రీకృష్ణతులాభారం' చిత్రంలో ఎన్. టి. రామారావు.

'షార్ట్' చిత్రాల నిర్మాణం

నిర్మాత రల్హాన్ సంకల్పం

న్యూఢిల్లీ, జూన్28:— 'ఫూల్ ఔర్ పత్తర్'నిర్మించినఒ.పి. రల్హాన్ చిన్నచిత్రాలను నిర్మించడం ద్వారా ప్రేక్షకులలో అభిరుచిని రేకెత్తించడానికి 'రల్హాన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలింస్' అనే నూతనసంస్థను నెలకొల్పారు.

"షార్టు చిత్రాలకు మార్కెట్‌లభించ గలదా?' అని ప్రశ్నించగా అధిలో లాను ఎట్టి లబ్ధిని ఆశించడం లేదనీ, ఎవరూ వీటిని స్వీకరించని పక్షాన తన స్వంతచిత్రాలతో కలిపే వీటిని విడుదలచేస్తాననీ ఆయన అన్నారు.

ప్రజాభిరుచులకు కనుగుణంగాని చిత్రాలను నిర్మించేవారు వ్యాపారరంగంలో కలకాలం నిలవడం కష్టమన్నారు.

నిర్మాత కథాగస్తితో వ్యవహరించినా తన జీవనసంకోపం ఆర్థికంగా విజయంపొందే చిత్రాలనుకూడా నిర్మించక తప్పదన్నారు.

అనాథబాలురు చివరకు పెద్దవారై కుమార్గాన్నిఅనుసరించి నేరాలకు దిగినపుడుగాని గుర్తించడం జరగడంలేదనీ, వారినినుపౌరులుగా చెయ్యాలనే సందేశాన్ని వినోదానికి భంగంకలుగ కుండాతననిరూపిపూల్ ఔర్‌పత్తర్'చిత్రంలో చాననీ ఆయన అన్నారు.

హాస్యనటులు మరీ ఎక్కువ ప్రతిఫలం కోరుతున్నందున తానే స్వయంగా ఒక చిన్న హాస్య పాత్రను ధరించానన్నారు.

ఈ చిత్రంలో ఏడు నిమిషాలు మనం చూస్తే 'హెూలీ'నృత్యానికి మూడు లక్షల రూపాయలు ఖర్చయిందనీ, 60 రోజులు రిహార్సల్సుకుపిదప 22 షిఫ్టులలో షూటింగ్ సాగించామనీ శ్రీ రల్హాన్ వెల్లడించారు

స్పైప్రెస్మేషర్ ఎస్.ఎస్.44

ఇటీవల విడుదలైన గూడచారి చిత్రముల్ని కన్నమిస్స అనిపించే రిపబ్లిక్‌వారి "స్పైస్మేషర్ ఎస్. ఎస్. ఏ 44"చిత్రం ఈవారం పూర్ణా ప్రొడక్షన్స్‌వారి ద్వారా ఆంధ్రలో విడుదలవుతూంది.అంతర్జాతీయ హంతకుల ముఠాను విధ్వంసకచర్యలు జరిపేవారిని మట్టుపెట్టుటకుభూమిమీద,ఆకాశములో,సముద్రములో సీక్రెట్ ఏజంట్ 'కేన్ రిచ్‌మండ్ చేయుసాహస కృత్యములు ఈ చిత్రంలో ప్రత్యేకాకర్షణ.

'నేతాజీసుభాష్ చంద్రబోస్' చిత్రంలో అభిభట్టాచార్య

తరులు కూడా వారి పాత్రలను సమర్ధతతో పోషించారు.

జాక్ ఎల్. వార్నర్ నిర్మాత, దర్శకుడు జార్జికుకర్, టెక్నికలర్‌లో నిర్మించబడిన ఈ చక్కని చిత్రానికి ఆధారం జార్జి బెర్నార్డ్‌షా నాటకం.

మూడు గంటలు ప్రదర్శించబడినా—ఇంటర్వల్‌కు ముందు కొంచెం కథ కొంచెంపుండంగా నడిచినట్లు కనిపించినా, తప్పక చూడవలసిన గొప్ప చిత్రం.

విజయవాడ లీలామహల్‌లో యిప్పుడుప్రదర్శింపబడుతూ వుంది.

'సగై' చిత్రంలో రాజశ్రీ, విశ్వజిత్

పామరుడా!

పామరుడా!
పాపభీతిసీకేల?
పుణ్యకీర్తిసీకేల?
పాపపుణ్యముల
ప్రాకులాటలో
జీవితమును వృథాచేయకు.
నేడో రేపో మృత్యువుతప్పదు.
అసువులుండగా
అనుభవించరా!
అభిరుచులెల్ల మనసారా.

ఎల్లకాలము నీదికాదురా,
కలయే అపురా! నీ బ్రతుకు.
నిన్నటివారు నేడుశేరురా,
నేటివాడురేపేడనుండునో?
గతము గురించి వగవకురా,
రేపటాలోచనమానుమురా,
ఉన్నరోజుకే రాజువుకమ్మురా,
అభిరుచులన్ని అనుభవించరా!
చక్రవర్తులే తరలిపోయిరి,
మహారాజులే మంటగలిసిరి,
మహాభోగులే యిహమ్మానిరి,
నీజీవితమెక్కడ ఆశలకుండగ.
మిత్తికి లేదుర భేదం,
నిత్యంకాదుర నీకాయం,
సత్యపుమాట నామాట,
పాటించుమురా! పామరుడా!!

— సనగరం పార్థసారధి బి. ఏ.

మలయా పర్యటన

(7వ పేజీ తరువాయి)

నేతాజీ సుభాస్ చంద్రబోసు నాయకత్వం క్రింద పనిచేసిన ఐ. యన్. ఏ. వారెందరో మిత్రులైనారు. వారి దేశభక్తి, త్యాగశక్తి నన్ను చకితుణ్ణిచేసింది. వారిలో ఝాన్సీ రెజిమెంటుకు చెందిన స్త్రీ రత్నము లెందరో వున్నారు. వారు చేసిన త్యాగాలు జగత్ ప్రఖ్యాతములైనవి—"నేతాజీ మలయాలో అడుగుపెట్టక పూర్వం మేము వట్టి బొమ్మలం" అంది ఒక ఝాన్సీ రాణి. అది నేతాజీ మంత్ర మహిమ. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, భారతదేశం ముఖమైనా చూడని భారతీయులలో ఇంత జాతీయ భావాన్ని పాదుగొల్పిన నేతాజీ శక్తి అద్భుతం. వాళ్ళు ఆయన కథలు చెబుతోంటే ఒళ్ళు పరవశమై కళ్ళవెంట జలజల ఆనంద బాష్పాలు ప్రవహించేవి. ఆయన తెగువ, ఆయన త్యాగం, ఆయన ప్రభావం, ఆయన నిర్మాణశక్తి అనన్య సామాన్యం. అదంతా ఒక కమ్మని కల. పులకలు జనింపచేయు ఒక తీయని విద్యుత్ ప్రసారం — అమర గాథ.

ఆనాడు మలయాలో భారత ప్రతినిధిగా వున్న ప్రతిభాశాలి యస్. కె. చెట్టూర్ ఐ. సి. యస్. ఆయన మలయాళ దేశస్థుడు—భార్యతెనుగుబిడ్డ, రావు సూర్యారావుగారిపుత్రిక సీతాదేవి—చెట్టూర్ మహా మేధావి—సమర్థుడైన ఆఫీసర్—అంతేకాదు మంచి రచయిత, రసికుడు. "వాక్యం రసాత్మకం కావ్యం"అన్నమాట వారి సంభాషణలో రుజువయ్యేత్సం. సీతాదేవి మంచి సంస్కృతిగల విదుషీమణి. ఆ దంపతుల సాన్నిధ్యం అమృతసేచనం.

మలయాళదేశపు ప్రకృతి సౌందర్యం సహృదయ శిరోమణులకు ఆస్వాదయోగ్యం. దేశమంతా కొండలు, కొండకోనలలో కొబ్బరి తోటలు, రబ్బరు తోటలు, అరటి తోపులు—నిగనిగలాడే సిమెంటురోడ్లు సల్లత్రాచులవలె మెలికలు తిరుగుతూ కొండనెత్తాలపైకి ఎగబ్రాకుతూ, క్రిందికి దూకుతూ, పచ్చనిచెట్ల సందున దూరుతూ దాగుడుమూతలాడేదృశ్యం నిత్యము కారులో పయనించే నాకళ్ళకు విందు చేస్తూ కవిత్వాన్ని రెచ్చకొట్టేది. పనిచేసి, అలసిపోయి, పోతూపోతూ ఏ కొండకోనమీదనో కారుఆపి ఆ సౌందర్యాన్ని కొంతసేపు హృదయంతో జుర్రుకునేవాణ్ణి. దాంతో అలసట పోయి ఆనందంతో గుండెనిండిపోయేది.

[సశేషము]

ఉల్లి, ముల్లంగి, నిమ్మ

(7 వ పేజీ తరువాయి)

సవుడగ్గు పలు రకములగు యితర దగ్గులు నిమ్మరసం వల్ల నయమవుతవి. మధుమేహ రోగుల రక్తాన్ని మార్చివేసి, వ్యాధిని కుదురుస్తుంది. రక్తహీనులకు రక్తాన్ని, బలహీనులకు బలాన్ని ప్రసాదిస్తుంది. నిమ్మకాయ యొక్క అఖండ రోగనివారణశక్తిని గ్రహించి నిత్యమూ వాడితే మనుషులు ఆరోగ్యవంతులతో కళకళలాడుతూ వుంటవి. పూటకు ఒక కాయ రసములో తగినంత తేనెగాని, నీళ్ళుగాని కలుపుకుని తాగవలెను.

నిమ్మరసం 120 రోగాలను నయముచేస్తుందని కవిరాజు డాక్టర్ గణపతిసింగ్‌వర్మ అనే ఢిల్లీ నివాసి ఒక గ్రంథం వ్రాశాడు.

తారాబలం

(7 వ పేజీ తరువాయి)

సం తప్పదు. ఆదాయం ఎంతవచ్చినా, ఖర్చులను సమర్ధించుకోవటం ఎప్పటికప్పుడు శ్రమగానే తోస్తుంది. దైవానుగ్రహమున ప్రత్యక్షంగా జరిగే ఇబ్బందులు ఏవీఉండవు. సమయంలో ఎవరో ఒకరు సహాయపడు తుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగకపోయినా మంచి పేరు సంపాదించుకొంటారు. విద్యా వైజ్ఞానిక విషయాలలో కృషికి తగ్గ ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి. సంతతిపల్ల సుఖ సంతోషాలు లభిస్తవి.

మీనం

[పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి]

ఈ వారం అన్నివిధాలా బాగుంటుంది. వృత్తిలో అనుకూలవార్తలు అందుతవి. ప్రయత్నాలు, ప్రయాణాలు లాభాదాయక మవుతవి. ఆర్థికంగా శ్రమ కనుపించినా, ఏదోవిధంగానవు ర్తించుకోకలుగుతారు. వృత్తివ్యాపారాలలో క్రమాభివృద్ధి కనుపిస్తుంది. విలువగలవస్తువులు కొంటారు. సాహసకార్యాలను గూర్చి తొందర పడవద్దు. 12, 13 తేదీలు అంత మంచివికావు. బంధు మిత్రులవల్ల వృధాశ్రమ, ధనవ్యయం సంభవిస్తుంది.

బాలవిహారం

పరివర్తన

ఆ సందు మలుపు దాటగానే మధు ఒక్క పరుగున ఇంటికివెళ్ళి పుస్తకాలు బల్లమీద పడేసి "అమ్మా, అమ్మా" అనిఏదో చెప్పుతుంటే "ఆ. అవన్నీ తర్వాత చెప్పుదువుగానిలే. పోయి మొహం, కాళ్ళూ, చేతులూ కడుక్కునిరా. టిఫిన్‌తిందువుగాని" అంది వాళ్ళమ్మ. మధు ఆ పని పూర్తిచేసివచ్చిన తర్వాతవాళ్ళమ్మ, ఫాలభాగానపడిఉన్న జుట్టుపైకి సర్దుతూ ఆప్యాయంగా టిఫిన్‌ప్లేటు అతనిముందుంచి "ఏరా బాబూ, ఈవాళింతాలస్యంగా వచ్చావేం?" అనడిగింది. మధు కళ్ళల్లో సంతోషం విచ్చుకుంది. కళ్ళెత్తి చూస్తూ "అమ్మా, మరే, ఈ రోజున చిత్రమైంది చూశానమ్మా. అబ్బా, అందులో ఎంతెంత లాభం వస్తుందని!...." అని ఇంకా చెప్తుతుండగా నే వాళ్ళమ్మ వంటింట్లోకుంపటి మీద ఏదోపొంగుతుంటే. అక్కడనుంచి గబగబా వెళ్ళిపోయింది.

"నేను తిరిగి త్వరగా అక్కడికి పోవాలి"

అప్పుడే పాఠాలు చదువుతున్నాడు!

ఉలుగుండం వంశవర్ధన్ శ్రీనివాస్. రేపల్లె

గబగబా టిఫిన్ తినేసి రెండు గుక్కల్లో ప్రక్క సున్న గ్లాసులో పాలు త్రాగేసి వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళాడు. మధు. "అమ్మా నాకో పదిపైసలివ్వు, పని వుంది" అనడిగాడు.

మధు అంత సూటిగా అడిగెయ్యటంచూసి "ఏ పని?" అని అడిగింది. "మొగవాడికి బోల్డు పనులుంటాయి!" చిలిపిగా నవ్వుతూ "అవన్నీ ఆడవాళ్ళకి చెపుతారేమిటి?" అన్నాడుమధు.

"అబ్బో. మా మధు చాల పెద్ద పెద్ద కబుర్లు చెపుతున్నాడే!" వాళ్ళమ్మ నవ్వింది.

"అమ్మా, త్వరగా యివ్వమ్మా, డబ్బులు! ఒక గంటలో రెట్టింపు డబ్బులు సంపాదించితెస్తాను అప్పుడు చెపుతానదంతా. నువ్వప్పుడు బోల్డు ఆశ్చర్యపోయి నన్ను తెగ మెచ్చు కుంటావ్!"

మధుమాటలుఆమెను మురిపించినా, మరపింపచేస్తాయి. ఆ అనుభూతిలోంచి ఏదో అనుమానపుభావం పొడచూపింది. ఈ సారి కొడుకు మొహం కేసి నిశితంగాచూస్తూ "బాబూ, నువ్వు అసలు కారణం చెప్పు. డబ్బులవిషయం తర్వాత చూడవచ్చు" అంది.

"మన వీధి సందు మలుపు తిరిగితే అక్కడ ఒక పెద్దచెట్టుందే—దాని క్రింద ఒకడు గుండాటలు—పెట్టాడు......" మధు చెప్పడం మొదలు పెట్టాడు.

మధు, స్కూలు వదిలి ఇంటి కొచ్చేటపుడు ఆ చెట్టుక్రింద జనం గుంపుగా కనిపిస్తే ఏమిటో చూద్దామని కుతూహలం కొద్దీ అతనూ చేరాడు. మధు చూస్తుండగానేగుండాటలో ఒకడు పది పైసలు పెట్టి—వరుసగా లాభం పొంది చివరకు ఒక రూపాయి సంపాదించాడు. అది చూస్తున్న మధు కళ్ళువిభ్రాంతితో కదలాడాయి. తనకీ గుండాటలో డబ్బు పెట్టాలని పించింది. తన దగ్గర లేకపోతే అక్కడున్నతెలిసిన ఓ కుర్రాడి దగ్గర ఐదు పైసలు అప్పు తీసుకుని గుండాటలో పెట్టాడు. మొదట పదిపైసలు వచ్చాయి. మొహంలో ఆనందం మనస్సులో సంతోషం ఉక్కిరిబిక్కిరి చేశాయి మధుని. తిరిగి మళ్ళీ పెట్టాడు. ఈ సారి శుభ్రంగా పోయాయి. మనస్సు చిన్న బోయి మొహం ముడుచుకు పోయింది. "ఇప్పుడెలా?" క్షణంలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చి మళ్ళీ పెడతాను. ఈసారిగుండాటలో అతడి కొచ్చినట్టుగా నాకూ రూపాయి రావచ్చు అనుకున్నాడు మధు.

మధు ఆశించినట్టుగా వాళ్ళమ్మ డబ్బులు యివ్వలేదు. పైగా, ఇటువంటి పనులు కూడవని, క్రమేపీ ఇవి దుర్వ్యసనాలుగా మారతాయని చెప్పింది. దుర్వ్యసనాల చాయలకుపోతే మనిషి ఎంతగా చెడిపోతాడో, అతనినిఎంతలోకం హీనంగాచూస్తుందో అంతా వివరించి చెప్పింది. మధుకు వాళ్ళమ్మ మాటలేమీ రుచించలేదు. మనస్సు ఆ చెట్టుక్రింద గుంపులోజొరబడి గుండాటలో ఎవరికెంతెంత లాభం వస్తుందో వాళ్ళెంతగా మురిసిపోతున్నారో చూస్తుంది. "పోనీ ఈ ఒక్కసారికే డబ్బు లివ్వమ్మా" అని బ్రతిమాలాడు. "ఇంకెప్పుడూ దాని జోలికి పోను" అని కూడా అన్నాడు. కాని వాళ్ళమ్మ ససేమిరా యివ్వనంది. ఆఖరికి ఏడ్చిచూశాడు కూడాను. ఊహూ. ఏంలాభంలేకపోయింది.

"ఛీ! అమ్మసలు మంచిది కాదు. తన ఉత్సాహాన్ని ఆసక్తిని చంపేసిన అమ్మమీద మధుకు విపరీతమైన కోపంవచ్చింది. ఉత్సాహం మాసిపోయిన కన్నులనుంచి అశ్రుబిందువులుజాలువారు తున్నాయి.

ఇన్నాళ్ళనుంచీఅమ్మ ఎంతో మంచిదనుకున్నాడు. కాని అమ్మ అసలు రంగు ఇప్పుడు బయట పడింది. ఎంతోసరదాపడిగుండాటకి డబ్బు అడిగితే ఏవో కబుర్లన్నీ చెప్పింది. ఆ గుడ్డివాడి అమ్మ లాంటిదే తనఅమ్మానూ. మధు నేత్రాల ముందు ఏవో తెరలు కదలిపోతున్నాయి.

మధు స్కూలుకెళ్ళేదారిలో ఓచెట్టుక్రింద ఓ ముష్టి పిల్లాడుఉన్నాడు. వాడుఅంధుడు. ఓ గుడ్డ పరుచుకుని వచ్చే పోయేవారిని అడుక్కుంటూ ఉంటాడు. ఎవ్వరకెళ్ళి ఎవరైనా పలకరిస్తే తన దీన గాథ చెపుతాడు ఎదుటవారి హృదయాలు కరిగి పోయేలా.

వాడికీ అందరిలా కళ్ళుండేవట. కాని పసితనంలోనే వాళ్ళమ్మ—అదీ ముష్టిదే—వాడి కళ్ళల్లోఏదో పసరుపిండిగుడ్డివాణ్ణిచేసి "బాబూ ఈ బిడ్డను చూడండి. గుడ్డివాడు! దయతో దానం చెయ్యండి." అనిఅడుక్కుని కడుపు నింపుకునేదట. తన కడుపునింపుకోవడంకోసం కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన ఆ రాక్షసి అంటె మధుకు పరమ అసహ్యం. మనం కాసేపు కళ్ళు మూసుకుంటేనే ఉండలేంకద..ఏంకనిపించదు. అంతా చీకటి! భయం ముంచుకొస్తుంది. అటువంటిది, పాపం వాడు......!

వాడి దీనగాథ విన్నప్పుడల్లా మధు కోపంతో పిడికిళ్ళు బిగిస్తాడు. ఆ రాక సిని గుద్ది చంపేయాలని. కాని వాళ్ళమ్మ మధు కెప్పుడూ కనిపించలేదు.

అమ్మ నిజంగా వాడమ్మంత చెడ్డదా? మనస్సులో చిన్నగా లేచిన ఈ ప్రశ్నను అతడిలో విజృంభించిన ఉక్రోషం అణిచేసి 'చెడ్డదే' అనే భావనే ఏర్పరిచింది.

ఆకోపంతోఆరాత్రి భోజనం చేయకుండానే నిద్ర పోయాడు మధు.

• • •

మధుకి గుండాటమీదనున్న ఆసక్తి తగ్గలేదు. వాళ్ళమ్మచూడకుండా ఇంట్లో కనబడిన డబ్బులు పట్టుకు పోయి పెడుతుండేవాడు. ఇంట్లో దొరకనినాడు తోటి పిల్లల దగ్గర అప్పులుచేస్తుండేవాడు. వీలయినప్పుడు నాన్న గారిజేబుల్లోవి, అమ్మచీరమడతల్లోవి రూపాయలు కొట్టేస్తూ ఉండేవాడు. చేతుల్లో డబ్బు గలగలలాడుతుంటే కొత్తగా అనేక కర్చులు వచ్చిపడేవి. చదువుమీద మాత్రం శ్రద్ధ సన్నగిల్లింది.

రాను రాను అనేక దురలవాట్లు అలవడ్డాయి. డబ్బుపెట్టి పేకాటకూడా ఆడేవాడు. అవసరం జేబులు కొట్టడం కూడా నేర్పింది. ఒకసారి ఎవరిదో జేబు కొడుతుండగాపట్టు బడ్డాడు. చుట్టూఉన్నవారు నాలుగుతన్ని పోలీసులకుఅప్ప చెప్పారు. వాళ్ళు మధును పోలీసు స్టేషన్‌కి లాక్కుపోతుండగా—దారిలోచూసినవారంతా "ఛీ! పాడు పిల్లాడు" అని అసహ్యించుకున్నారు. "పోనీ వాళ్ళమ్మన్నా చెప్పొద్దూ— ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని. ఏం కనడమో—

అమ్మ కనిపించింది కాబోలు పాకుకొంటూ వెడుతున్నాడు చిట్టిబాబు


చిరంజీవి పల్లపోతు వెంకటరంగ బాలసుబ్రహ్మణ్యం. హైదరాబాద్.—18

మంచి చెడ్డలు పట్టించుకోకుండా గాలికొదిలెయ్యటమేనా పిల్లల్ని" అనితల్లిని నిందించారు.

అసలే బాధతోనూ, అవమానంతోనూ కృంగిపోతున్న మధుకి మరింత ఆవేదన కలిగి దుఃఖం ముంచు కొచ్చింది. అమ్మను నిందిస్తుంటే సహించలేక పోతున్నాడు. "మాఅమ్మ దేంతప్పులేదు. అమ్మ మంచిదే. అమ్మ చెప్పిన మాట నే వినలేదు. అందుకే నాకిలాంటి గతి పట్టింది." అని చెబుదామనుకున్నాడు. పెదిమలుఊరికే అదిరిపోతున్నాయిగాని నోటవమాట రావడంలేదు. ఏడుటమనుష్యుల్ని చూడటానికి మధు సిగ్గుపడుతుండటం గమనించి, నయనాలలో కన్నీటి తెర లేర్పడి ఎదుటివారు కనుపించ కుండా అస్పష్టం చేశాయి.

ఏడుస్తుండగా మధుకి హఠాత్తుగానెలుకువ వచ్చింది. క్షణం సేపు నలుదెసలా పరికించి చూసి హఠాత్తుగా లేచి కూర్చున్నాడు మంచం మీద. కిటికీలోంచిదూసుకువచ్చినబాలభానునికిరణాల వెలుగుజిలుగులుగదిలో చిందులుత్రొక్కుతున్నాయి. దూరంగా టేబుల్‌పై నున్నసుందర మూర్తి బుద్ధ భగవాసుని పెదవులపై ఎప్పటిలానే మందస్మితం మెరుస్తోంది. 'అమ్మయ్య

అప్పుడే సినిమాస్టారై పోయింది

మేడిది అనంతలక్ష్మి, సతీఅరుంధతి కన్నడ చిత్రంలోవేషం వేసిన బాలనటి.

సుభాషితాలు

నిర్మల హృదయం లేనివాడు, ఉద్రేకాలనుఅణచుకోలేనివాడువిద్యావంతుడుకానేరడు—గాంధిజీ

సంవత్సరాలు జరిగిపోవడంవల్ల తల్లి యొక్క అందం కళలు తగ్గిపోవచ్చునుగాని. ఆమెకు తన పిల్లలయందున్న ప్రేమ తగ్గదు.వర్డ్స్‌వర్త్.

ఉజ్వల చంద్రకాంతిలో మసమొక చిన్నదీపాన్ని చూడలేం అలాగే ఒక మహోన్నతవ్యక్తిముందు ఒక సామాన్య పౌరుడులెక్కలోకిరాడు.

—షేక్స్‌పియరు.

మానవుడు సమాజాన్ని ఉత్కృష్టంగానిర్మించాలంటే రెండే రెండు మార్గాలున్నాయి. తనంతట తానుమంచి విషయాలనుతెలిసికోవాలేక ఇతరులు చెప్పిన వయినా తెలిసికోవాలి.తెలిసికొని ఆచరించాలి. —మార్క్‌ట్వేన్.

అతి సామాన్య జీవితానురక్తి, అధికాలోచనాశక్తి గొప్పవారి జీవితముల సూత్రములు

—ఎమర్సన్.

విదుషీమణియగునొక్కజనయిత్రి విద్యాలయమందలి నూర్గురు ఉపాధ్యాయులకంటె శ్రేష్ఠురాలు. —లేడీ యమ్. మాంటేగ్.

సేకరణ :

కుమారి దూలం శేషవేణి,
కుమారి గంధం సత్యానందం.

అదంతా కలప్రమాట! నిండుగా గాలిపీల్చి నిట్టూర్చాడు మధు. కలత చెందిన మనస్సు ఇంకా స్థిమిత పడలేదు. చేతులు జోడించికళ్ళు మూసుకుని బుద్ధ భగవానునికి నమస్కరించాడు. అప్పుడే గదిలో అడుగు పెట్టిన అమ్మ అది చూసి ఆశ్చర్యపోయి మధు మంచం దగ్గరకి వచ్చింది.

కళ్ళు తెరవగానె చిత్రంగా చూస్తున్న అమ్మ కనిపించింది మధుకు. "అమ్మా" అంటూ మంచం దిగి "అమ్మా. నీమాట వింటానమ్మా నిన్నలాపేచీపెట్టి నందుకు క్షమించు" అని కళ్ళల్లో తిరిగి అశ్రువులు చేరుతుంటే అమ్మ చీర కుచ్చెళ్ళతో మొహం దాచుకున్నాడు

అమ్మ విస్మయానికి అంతులేదు వీడిలో ఇంత పరివర్తన కలగడానికి కారణం ఏమిటా అనుకుంది. నెమ్మది మీద అడుగుదాంలే అనుకుని "వాడు నాన్నా, నువ్వు రాత్రి అన్నంతి నలేదు. తిందామంటే నాకూ ముద్ద దిగలేదు నడు, మొహం కడుక్కుని టిఫిన్ తీసుకుందువు గాని" అని అమ్మ మధు చేయి పట్టుకునిబాత్‌రూమ్ వేపుతీసుకెళ్ళింది.

కుమారి ఏ, కృష్ణవేణి
పేరవరం.

అమ్మాయనికానండి అబ్బాయిని!


ఘంటా శ్రీనివాస్, పెద్దాపురం



కోతలు
గాయములు
ఎక్జెమా
తీట
పాదముల ఒరిపిడి
బొబ్బలు
వ్రణములు
మొటిములు
కాళ్లు పగైరాలకు
జర్మెక్స్
క్లోరోఫిల్ కలిసినది

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
చదవండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

బి. ఐ. టి. పో, ఆ., మద్రాసు—36

టెండరు నోటీసు

ఇన్‌స్టిట్యూట్ యొక్క కొన్ని తరగతుల ఫర్నిచర్‌ను తయారు చేయుటకు పేరొందిన ఫర్నిచర్ మేకర్ల వద్దనుంచి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లను "యూనిఫారంలకు టెండర్లు" అని పైన వ్రాసి, సీలువేసి రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐ. ఐ. టి. పోస్టు ఫీసు, మద్రాసు 36 కు 25—7—1966 సా. 4 గం. లు దాటకుండ చేరునట్లు పంపవలెను. ధరావత్తు సొమ్ము రు. 500 లు టెండరు చేయబడు ప్రతి వస్తువుయొక్క ఆగు మొత్తపు శాంపిలు ప్రతి టెండరుతోపాటు పంపవలెను. శాంపిళ్లు తిరిగి పంపబడవు. వాటికి డబ్బు చెల్లించబడదు. ఏ ఫరము యొక్క టెండరు నైనను పూర్తిగ గానీ, కొంతభాగము గానీ అంగీకరించవలసిన బాధ్యత ఈ అధికారికి లేదు.

కావలసిన అయిటముల పూర్తి వివరముల విన్ను టెండరు ఫారములు రిజిస్ట్రారుగారికి 19—7—66 వ గానీ, ఆ లోపుననుగానీ, నగదుగానీ, మనియార్డరుద్వారాగానీ, రు. 5 లు చెల్లించి పొందవచ్చును. ఈ మొత్తము ఏ పరిస్థితిలోను వాపసు చేయబడదు.

నౌనిహాల్ బేబీ టానిక్
నౌనిహాల్ గ్రైప్ సిరప్

ఢిల్లీ ★ కాన్పూర్ ★ పాట్నా

mas-HDN-369 D TE

విశాఖపట్నం పోర్టు ట్రస్టు

టెండరు నోటీసు

మొబైల్ రుమ్మెడ్డు పడమటి ఏరియాకు, ఒ—1 షెడ్డునుంచి ఎస్. జి. లోకో కోల్ షెడ్డువరకు అప్రోచ్ రోడ్డుకు, ఆర్—1 ఏరియాలో రోడ్లకు అప్రోచ్ రోడ్డుకు, పార్ట్ లెవెల్ క్రాసింగ్ కోల్ జెట్టి జంక్షన్ రోడ్డుమధ్య రోడ్డుకు కోట్ రిప్యూయల్‌కు శాపర్స్ బిడ్జి కోల్‌జెట్టి ఏరియా ఎంట్రెన్సు రోడ్లు వెడల్పు చేయుటకు ఆ కంట్రాక్టర్లనుంచి నిర్ణీత ఫారమ్‌లో టెండర్లు కోరబడుతున్నవి. టెండర్లు విశాఖపట్నం పోర్టు ఇంజనీరు గారిచే 28.7.66 మధ్యాహ్నం 3 గం. స్వీకరించబడును. టెండర్లు అదే రోజు 3—05 గం. కు టెండరుదారులు హాజరైన చోట టెండరుదారుల సమక్షంలో తెరువబడును.

ఫారములు, స్పెసిఫికేషనులు టెండరు ఫారముల సెట్టు 1 కి [రెండు రూపాయల వంతున] నగదు రోజులలో ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్సు ఆఫీసర్, విశాఖ పోర్టుట్రస్టుకు చెల్లించి, సదరు రసీదు విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఇంజనీరుకు టెండరు ఫారములు పర్గైరా పెట్టుకునే అప్లికేషనుకు జతపరచవలెను.

టెండరు పెట్టదలచినవారు గత మూడు సంవత్సరములలో రు. 70,400 —కు తక్కువ కాని ఇటువంటి పనులు చేసినట్లు రుజువు టెండరుఫారం కొరకు పెట్టుకొనే దరఖాస్తుతో జతపరచవలెను. లేనిచో టెండరు ఫారాలు జారీచేయబడవు.

పోస్టుద్వారా టెండరు ఫారములు పర్గైరా కావలసినవారు ప్యాకింగుకు, పోస్టల్ చార్జీలకు గాను రు. 2— [రెండు రూపాయలు] అదనంగా చెల్లించవలెను.

అంచనా మొత్తం: రు 70,358—

చీఫ్ ఇంజనీరు.

రేడియో

సోమవారం, జూలై 11
శక 1888—ఆషాఢ 19

హైదరాబాద్—ఎ 405.4 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—15 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 డి. రామలక్ష్మి, 11—45 ఉన్నత పాఠశాలలకు, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 5—50 పద్యపఠనం 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రసంగం, 6—30 వ్యవసాయిక విషయాలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 వికాసతరంగిణి, గోష్ఠి, 7—45 చిత్రసీమ, 8—00 విశ్వవిద్యాలయాలకు, 8—40 చిత్రసీమ, 9—30 జానపద గేయాలు, 9—45 రసమయి, 10—35 జనగణమన.

హైదరాబాద్—బి 89.42 మీ.

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 8—00 హైదరాబాద్ ఎ వలె, 8—30 కోటిపల్లి ప్రకాశరావు: వయొలిన్, మధ్యాహ్నం: 11—45 హైదరాబాద్ ఎ వలె, 1—00 వాద్యసంగీతం, 2—10 గానసుధ, సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులోవార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 10—00 డి. రామలక్ష్మి, 10—35 జనగణమన.

విజయవాడ—357.1 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ వలె, 7—45 సంగీతశిక్షణ, 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—30 కార్మికులకార్యక్రమం, 1—00 చల్లపల్లి కృష్ణమూర్తి, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంటసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 హైదరాబాద్ వలె, 7—45 లలిత సంగీతం, 10—00 భక్తిరంజని, 10—35 జనగణమన.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 వి. శ్రీదేవి, 7—00 వాద్యసంగీతం, 7—30 పంగీతావ్యుతం, 8—15 కున్నక్కుడి వెంకటరామ అయ్యర్, 9—30 చిత్రగానం, 10—00 వి. శ్రీదేవి, మధ్యాహ్నం: 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రం: 5—30 కాలకాడ్ ఎస్. మహాదేవన్, 6—20 చిత్రగానం, 7—00 సంగీతమంజరి, 9—45 రాగం, తానం, పల్లవి: కడలూర్ ఎస్. సుబ్రహ్మణ్యం, 10—30 చిత్రగానం, 11—30 మధురమణి అయ్యర్, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాసు—బి. 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6—40 కాలక్కాడ్ ఎస్. మహాదేవన్, 7—00 తెలుగులో వార్తలు, 7—15 చిత్రగానం, 8—15 వాద్యసంగీతం, 9—30 పరోపకారి, నాటిక: 9—45 రసమయి, సాహిత్య కార్యక్రమము, 10—00 భక్తిరంజని, 10—35 ప్రసారసమాప్తి.

20 మంది స్త్రీల అరెస్టు

గుంటూరు, జూలై 9:—పోలీసుడిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ కె. ఎస్. రామారావు, ఇన్‌స్పెక్టరు శ్రీ ఏ. రామమోహనరావు సహాయంతో వ్యభిచార నిరోధక చట్టంక్రిందయిటీవల దాడిజరిపి 20 మంది స్త్రీలనుఅరెస్టు చేశారు. రౌడీ చర్యల ఆరోపణపై 57మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. [మ. వి]

ఈమనిసమితిలో పాఠశాల భవనాల నిర్మాణం

ఈమని, జూలై 9 :— ఈమని సమితి సర్వ సభ్య సమావేశం శ్రీ గుడిబండి గోపిరెడ్డి అధ్యక్షతను యిటీవల సమావేశమై ఆలోట్ల, కుంచవరం, అన్నవరం గ్రామాలలో పక్కా ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణార్థము అంచనాలలో 3/4 వంతు గ్రాంటు సమితి నిధులనుండి 1/4 వంతు పంచాయతీ ప్రజలు భరించులాగున జిల్లా కలెక్టరు అనుమతికి లోబడి మంజూరు చేశారు. చివలూరు గ్రామములో ప్రాథమిక పాఠశాల భవనము మంజూరు విషయములో 21 మంది సభ్యులు వ్యతిరేకముగాను, 10 మంది అనుకూలముగాను, ఓటు చేయుటచే విరాకరింపబడింది. కొల్లూరు గ్రామములో 1, 2 వార్డులలోపంచాయతీవారు అద్దె భరించుటకు అంగీకరించినందున కొత్తగా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయుటకు తీర్మానించారు. ఖాళీ ఏర్పడిన 1 వ స్థాయీ సంఘం సభ్యుడుగా శ్రీబొల్లిముంత సాంబశివరావును,2వ స్థాయీ సంఘానికి శ్రీ జన్ను పోతురాజును ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు. [మ. వి.]

విజయవాడ చుట్టల పనివారి సంఘ సమావేశం

విజయవాడ, జూలై 9:— విజయవాడ చుట్టల పనివారి సంఘం ఈనెల 3 వ తేదీన శ్రీ ఉప్పలపాటి వెంకట సుబ్బరాజు అధ్యక్షతన సమావేశమై సీతానగరం పి. డబ్బ్యు. డి. వర్కుషాపు కార్మికుల కోర్కెలను బలపరుస్తూ తీర్మానించింది.

ఉద్యోగులు ఎక్కువకాలం పనిచేయడమే రైల్వే ప్రమాదాలకు కారణం

కార్మికనాయకుని వివరణ

రాజమండ్రి, జూలై 9:— డ్రైవర్లు, ఫైర్‌మెన్, పాయింట్స్‌మెన్, కాబిన్‌మెన్, గేట్ కీపర్లచే ఎక్కువపని చేయించడమే నేటి రైల్వే ప్రమాదాలకు కారణమని రైల్వేకార్మిక నాయకుడు శ్రీ ఆనంద నంబియార్ ఇటీవల జరిగినఇక్కడ బహిరంగసభలో అన్నారు. ఈరకం కార్మికులు ఎక్కువ గంటలపాటు విశ్రాంతి లేకుండా పనిచేసిన సందర్భాలున్నాయన్నారు. రూపాయి విలువ తగ్గింపువలన ధరలు నానాటికీ అధికమవుతున్నాయనీ, ప్రజల కొనుగోలు శక్తి వ్యాకోచం తగ్గుతున్నదనీ,కనుక ఈ పరిస్థితులతో కరవు భత్యాన్ని అధికంచేయడం అవసరమన్నారు. ఉద్యోగులు తమ కోర్కెల సాధనకై పోరాటానికి సిద్ధపడా లన్నారు.

శ్రీ ఎ. రామమూర్తి [దక్షిణ రైల్వే ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు] సభకు అధ్యక్షతవహించారు. శ్రీ వి.వి. రామమూర్తి [ఉపాధ్యక్షుడు] స్వాగతం పలికారు. లోకోషెడ్‌కార్మికులకు లేబరు చట్టాన్ని వర్తింపజేయకుండా ఉన్నందుకు శ్రీ కె. ఎల్. నరసింహం రైల్వే అధికారులను విమర్శించారు.

కొత్త రైల్వే జోన్ ఉద్యోగుల నియామకం విషయంలో రైల్వే ఉద్యోగులలో సంప్రతించాలని కోరారు. [మ.వి.]

వాణిజ్య పారిశ్రామిక శాఖ ఏర్పాటు

స్టోర్సు డైరెక్టరు వెల్లడి

రాజమండ్రి, జూలై 9:— రాష్ట్రంలోని లఘుపరిశ్రమలనుండి ఎగుమతుల అవకాశాలను పరిశీలించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకకొత్తవాణిజ్య,పారిశ్రామికశాఖనుమరి వారం రోజులలో నెలకొల్పగలదని స్టోర్సు కొనుగోలు పారిశ్రామిక మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ శ్రీ బి. ఎస్. దీక్షితులు ఇటీవల ఇక్కడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినసామాగ్రిని అన్ని పరిశ్రమలనుండి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినదని అన్నారు.

తూర్పు గోదావరి లఘుపారిశ్రామికవేత్తల సంఘ సమావేశంలో ఆయన ప్రసంగించారు. శ్రీ ఎస్. గంగిరెడ్డి సభకు అధ్యక్షతవహించారు. శ్రీ ఎల్. లక్ష్మణరావు స్వాగతం పలికారు. శ్రీ ఎస్. పోతరాజుకూడ ప్రసంగించారు

రాజమండ్రి లోకోషెడ్ ఉద్యోగుల 'సస్పెన్షన్' రద్దు

రాజమండ్రి, జూలై 9:— దక్షిణరైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఫిట్టర్ 'సస్పెన్షన్'ను రద్దుచేయాలన్న రైల్వే ఉద్యోగుల కార్యాచరణ కమిటీ కోర్కెకు అధికార్లు అంగీకరించిన దానిపై ఇటీవల ఇక్కడి సుమారు 500 మంది రైల్వేలోకోషెడ్ ఉద్యోగులు తలపెట్టిన 'పనినిలుపుదల' సమ్మె తప్పించబడింది.

రెండురోజులక్రితం 'సస్పెండ్' చేయబడిన లోకోషెడ్ వర్కర్ కేసునుగూర్చి చెప్పగా, ఫిట్టర్ 'సస్పెండ్' చేయబడ్డారు.

లోకోషెడ్ అధికారులు వర్కర్‌పై గల 'సస్పెన్షన్' ఉత్తర్వును కూడా రద్దు చేశారు. [మ. వి]

విద్యుచ్ఛక్తి సరఫరాలో అధ్వాన్న స్థితి

రాజోలు, జూలై 9:— రాజోలు తాలూకాలో విద్యుచ్ఛక్తి సరఫరా అధ్వాన్నస్థితిలోవున్నది వారం రోజుల క్రిందటివరకు రోజూ సాయం కాలం 6గంటలనుండి రాత్రి 10 గంటల వరకు వుండడంవలన ప్రతివారికీ సంతృప్తికరంగానైనా వుండేది.

ఐతే యిప్పుడు రాత్రి గం 10ల నుండి ఉదయం గం. 6ల వరకు సరఫరా చేయబడుతున్నది. జనమంతా మాటుమణిగిన తరువాత ప్రారంభమై నిద్రమేల్కొనే సమయానికి నిలిపివేయడంవల్ల దీని ప్రయోజనమేవరికో యేమిటో అర్థంగాక అందరూ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల సాయంకాలం గం 6లనుండి రాత్రి గం. 10ల విధానమునే అమలు పరచవలసినదని విద్యుత్ శాఖను ప్రజలు ప్రార్థిస్తున్నారు. [మ.వి]

రూపాయి విలువ తగ్గింపుపై సదస్సు

ఏలూరు, జూలై 9:— సమాచారపౌర సంబంధాలశాఖ ఆధ్వర్యాన ఇటీవల యిక్కడ 'రూపాయి విలువ తగ్గింపు' పై సదస్సు జరిగింది. స్థానిక సర్ సి. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి. ఎస్. సుబ్రహ్మణ్యం ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. స్థానిక సెంట్ థెరిసా కళాశాల ఎకనమిక్స్‌శాఖ అధిపతురాలు శ్రీమతి కె. లలిత, శ్రీ కె. కుమారశేఖర్, స్థానిక సి. ఆర్. ఆర్. కళాశాల ఎకనమిక్స్‌శాఖ అధిపతి శ్రీ ఎం. రామకృష్ణారెడ్డి, కుమారి ఎ. సరస్వతమ్మ ప్రభృతులు రూపాయి విలువ తగ్గింపు సమస్యపై విపులంగా ప్రసంగించారు. శ్రీయుతులు కె. కుమారశేఖర్, ఎం. రామకృష్ణారెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయాలపై అధ్యక్షుడు తుది పలుకులు చెబుతూ ప్రస్తుతం రూపాయికివున్న విలువ అలాగే వుండగలదని అన్నారు. శ్రీ పి. రామకృష్ణారావు [డి. పి. ఆర్. ఓ.] వందన సమర్పణ చేశారు. [మ. వి.]

గన్నవరం స్టేట్‌బ్యాంకి వార్షికోత్సవం

గన్నవరం, జూలై 9:— గన్నవరం స్టేట్ బ్యాంక్ ప్రథమవార్షికోత్సవంఇటీవల జరిగింది. లోకల్‌బోర్డు డైరెక్టర్ శ్రీ ఇ. బి. వి. రాఘవయ్య, హైదరాబాద్ బ్యాంకి కోశాధికారి డిప్యూటీ సెక్రటరీ హెచ్. సి. సర్కార్ ప్రసంగించారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు కఠినశిక్షలు

సబ్‌ఇన్‌స్పెక్టరుకు నగదు పారితోషికం

విజయనగరం, జూలై 9:— బీహారు రాష్ట్రంలో పూర్నియా జిల్లాకు చెందిన దొర్లాతెగ గజదొంగల గుంపు ఒకటి ఇటీవల విశాఖ, శ్రీకాకుళం జిల్లాల మీద పడి కొన్ని నెలలుగా అనేక దొంగతనాలు, యిళ్ళు దోపిడీలు చేశారు.

గత మార్చినెల నాటికి శ్రీకాకుళంజిల్లాలోనూ, ఆటుతర్వాత విజయనగరం చేరుకుని సబ్‌కలెక్టరు కార్యాలయం సమీపంలోను గుడారాలు నిర్మించుకొని విడిది చేశారు. అప్పట్నుంచి ఇక్కడ దివాన్ శ్రీ జి. యస్. యన్. రామమూర్తి బంగళాతోసహా అనేక యిళ్ళు దోచుకున్నారు. దివాను ఫిర్యాదు ఆధారంగా యిక్కడి ఒకటవ టౌన్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీఆర్. వి. రాజు అధాకీలు తీసి, వలపన్ని ఈముఠాను అరెస్టు చేశారు. ఈముఠాను గత ఏప్రిలు 22 న అరెస్టు చేశారు. ఈవిచారణ సందర్భంలో ఈజిల్లా మొత్తాన జరిగిన యింకాకొన్నినేరాలుకూడా బయటపడ్డాయి. ఈసరికి మొత్తం పదివేలు విలువగల వెండి, బంగారు నగలు, బట్టలూ మొదలైన ఆస్తి స్వాధీనం చేసుకొన్నారు. ఇళ్ళతలుపులు పగులకొట్టడానికి తాళాలు వూడతీయడానికి ఉపయోగించే అనేకరకాల పనిముట్లు ఈముఠాలో దొరికాయి.

జిల్లా సూపరింటెండెంట్ శ్రీ నోరి రాధాకృష్ణమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ ఎన్. వి. నాసన్, ఇన్‌స్పెక్టరు శ్రీ బి. నారాయణప్పడు ఈ నేరపరిశోధనలో చాలా కృషిచేశారు. జుడిషియల్ సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటుపెట్టి ఆర్.వి.రాజుకి రెండవటౌన్‌సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నేరాలు బుజువుచేసిన సబ్ ఇనస్పెక్టర్ శ్రీ రాజగోపాలరావు, వూర్లోగల మిగతా పోలీసు సిబ్బంది సర్వం ఈనేర పరిశోధనలో చేయూతనిచ్చారు.

జె. ఎస్. ఎం. శ్రీ బి. వెంకటేశ్వరరావు తమ తీర్పులో ఈముఠాలోగల ఆరుగురు వ్యక్తులకు 12 నెలలనుంచి 14 నెలలదాకా కఠిన ఖైదు శిక్షలు విధించారు. స్త్రీలనీ,పిల్లలనీ విడిచిపెట్టారు. ఈ దొంగలముఠా మీదనే శ్రీకాకుళం జిల్లాలోగల సోంపేట ఎ. డి. ఎం. కోర్టులో కొన్ని నేరాలు యింకా విచారణలో ఉన్నట్లు కూడా ఎస్. ఐ. శ్రీ ఆర్. వి. రాజు ఆంధ్రప్రభ ప్రతినిధికి తెలియజేశారు.

ఈ గజదొంగల ముఠాని అతిసాహసంగా, అతి చాకచక్యంగా పట్టుకుని, తమ యింట్లో పోయిన ఆస్తితోపాటు యింకా అనేకమంది గృహస్తులఆస్తికూడా స్వాధీనంచేసుకొనినందులకు విజయనగరం రాజావారి దివాన్ శ్రీ జి. యస్. ఎన్. రామమూర్తి సబ్ యినస్పెక్టరు శ్రీ ఆర్. వి. రాజుకి కృతజ్ఞతా చిహ్నంగా ప్రశంసాపూర్వకంగా 500 రూపాయలు "ప్రైవేట్ అవార్డ్" యిచ్చారు. ఈబహుమతి స్వీకరించడానికి రాష్ట్రపోలీసు యినస్పెక్టర్ జనరల్ ఈపబ్ యినస్పెక్టరుకి అనుమతి మంజూరు చేసినట్లుకూడా తెలియవచ్చింది. [మ. వి.]

మంచినీటిసరఫరాకు విద్యుత్ కోటా పెంపు

డివిజనల్ ఇంజనీరు హామీ

బందరు, జూలై 9:— బందరు పట్టణములో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కోటాను వినియోగింపబడవరకు హెచ్చించేందుకుకృషిచేయగలమని, ప్రస్తుతం పట్టణాన్ని రెండు భాగాలుగా విభజించి ఉత్తరంవైపు భాగానికి రాత్రి 8 నుండి 9 గంటలవరకు, దక్షిణంవైపు భాగానికి రాత్రి 7 నుండి 8 గంటలవరకు విద్యుత్ సరఫరా చేయగలమని, యిక పరిశ్రమలు,తదితర సరఫరాలకు ఉదయం 11 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు [రెండు దఫాలుగా] విద్యుత్ సరఫరా జరుగుతుందని, ఈ సరఫరాలన్నీ, విజయవాడనుండి వచ్చే కోటాపైన ఆధారపడివుంటుందని" విద్యుత్‌శాఖ డివిజనల్ యింజనీరు జూలై 5న తమను కలుసుకున్నవారికి హామీయిచ్చారు.

తరచు విద్యుత్ సరఫరా నిలిపివేత ఫలితంగా పట్టణంలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని యింకావిద్యుత్‌సంస్థ వల్ల ఎదుర్కొనే యిబ్బందులను వివరిస్తూ స్థానిక రేటు పేయర్లసంఘం, లయన్సు, రోటరీ, జిల్లా వాణిజ్యమండలి, ప్రయాణికుల సంఘం, భారతీయ వైద్యుల సంఘం [బందరు బ్రాంచి] తరఫున కొందరు ప్రతినిధులు, డాక్టర్ చిలంకుర్తి రామస్వామినాయుడు నాయకత్వంలో పై అధికారిని మునిసిపల్ ఆఫీసులో కలుసుకున్నారు. ఆ సమయంలో సివిల్ యింజనీరు, మునిసిపల్ మేనేజర్ కూడా వున్నారు. [మ.వి]

ఏలూరులో కిసాన్ ప్రెస్ స్థాపన

ఏలూరు, జూలై 9:— శ్రీ సి హెచ్. వి. పి. మూర్తిరాజు [ఎం. ఎల్. ఏ.] జూలై 3 వ తేదీన యిక్కడ 'కిసాన్ ప్రెస్' అను కొత్తగా నెలకొల్పిన ముద్రణాలయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రెస్‌లో 'యువరక్తం' 'జాతీయ కార్మికవాణి' అనే రెండు వారపత్రికలు ముద్రించబడతాయి. ఏలూరు భూమితనఖాబ్యాంకు అధ్యక్షుడు శ్రీ ఎం. సీతారామదాసు ఈ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించారు.

శ్రీ రాజు ప్రసంగిస్తూ ముద్రణాలయాన్ని, పత్రికలను నిర్వహించడంలో గల సాధకబాధకాలను వివరిస్తూ ప్రెస్ యజమాని శ్రీ భూపతిరావును ఈ నిర్వహణలో తగినంత జాగరూకత వహించాలని చెప్పారు. శ్రీయుతులు జి. చినకనకయ్య [ఏలూరు తాలూకా మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు] ఎస్. కె. వి. కృష్ణావతారం, వి. వెంకటనారాయణ, ఎం. చంద్రశేఖరం ప్రసంగించారు. శ్రీ ఎం. భూపతిరావు వందనసమర్పణ చేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఎం. ఏ., ఎం. కామ్., ఇతరపరీక్షాఫలితాలు

WALTAIR, July 9

Following is the provisional list of register numbers of successful candidates at the undermentioned examinations held by Andhra University in April

M.A.—PREVIOUS

Branch III-B. Politics: 1124 27 29 30 31 32 33 34 36 37 40 41 42 44 45 45-A.
To be announced later: 1126 28 35 38.
Branch III-B. Politics with Specialisation in Public Administration: 1146 48 49 50 52 53 54 55 56 57 58 60 61.
To be announced later: 1147 1151.

FINAL

Branch II—Philosophy: First Class: Nil.
Second Class: 1448 50 52.
To be announced later: 1449.
Branch III-B. Politics: First Class: Nil.
Second Class 1477 78 83 85 86 87 88 89 89-A 90.
To be announced later: 1476 79 80 81 82.
Branch III-B. Politics with Specialisation in Public Administration: First Class: Nil.
Second Class: 1491.
To be announced later: 1492.

B. COM. (HONS.)—PART II

First Class: Nil. Second Class: Nil.
Third Class: 994.

M. COM.—PRELIMINARY

Passed: 997 99 1000 02 03 06 08 09 10 11 12 14 15 16 18 19 20 21 23 24 25 26 28 30 31 32 33 34 35 37 38 39 40 41 44 45.
To be announced later: 995 96 1001 04 05 07 13 22 27 29 36 43 46.

DIP. IN LIBRARIANSHIP

Passed whole examination: 3 4 5 6 7 8 9 10 12 13 16 18 19 21 22 24 25 26 27 29 30 36 38.
Passed in Group A: Library Administration and Organisation: 2 11 20 28 35 39.
Passed in Group B: Classification Theory and Practical and Record Work): 11.
Passed in Group C: Cataloguing Theory and Practical and Record Work): 20 28 40 41 42 43 44 45 46 47 48.
Passed in Group D: (Bibliography and Reference Work and Records): 2 11 20 28 35.
To be announced later: 15 17 31 32 33 34 37.

B. SC. SPECIAL

AT THE END OF FIRST YEAR
Mathematics (Subsidiary): 10.
AT THE END OF SECOND YEAR
Mathematics (Main): Nil.
Mathematics (Subsidiary): 32 35 43 45 46 62.
AT THE END OF THIRD YEAR COURSE—FINAL
Mathematics (Main): First Class: 66 70.
Second Class: 78.
Third Class: 80.
To be announced later: 67 68 69 71 72 74 76 77 79.

B. PHARM.

AT THE END OF FIRST YEAR
PART I: Whole examination: 291 92 93 97 99 307 08 11 13 14.
Passed in subjects:
English: 288 89 94 95 302 03 04 09 15.
Physics: 285 302 03 04 15.
Chemistry: 285 88 89 94 304 09 10 15.
Botany 288 90 94 95 302 09 10 12
Zoology 285 88 89 90 94 95 302 04 09 10 12 15.
To be announced later 286 87 96 98 300 01 05 06
AT THE END OF SECOND YEAR
Whole examination: 317 23 24 26 27 30 32 37.
Passed in subjects
English 325 29 33 34 35
Mathematics 320 29 33 34 35 41.
Physics 320 29 33 39 40 42.
Physiology 320 25 34 42 43
To be announced later: 316 18 19 21 23 28 31 36
AT THE END OF THIRD YEAR
Whole examination: 344 47 48 49 50 53 54 55 59 60 61 62 63.
Passed in Micro-Biology: Nil.
Passed in Economics and Business Management: 351 56.
To be announced later: 345 46 52 57 58.

అమలాపురంతాలూకా వరద నిరోధకసంఘ సమావేశం

అమలాపురం, జూలై 9:— అమలాపురం తాలూకా వరదనిరోధకసంఘసమావేశము ఇటీవల ఇచట జరిగింది. డిప్యూటీ కలెక్టరు శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. శ్రీ పచ్చిగోళ్ల సుబ్బారావు కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు.సంఘమునకు ప్రారంభ ఖర్చులకుగాను రు 3,000—లు వసూలు చేయుటకును అందుకుగాను తాలూకాలోని సహకారసంస్థల సభ్యర్థించుటకును అంగీకరింపబడింది.

కోటిపల్లి రేవుపద్ద 15 వ జూలై నుంచి 31 వ అక్టోబరువరకు యిప్పటివలె రెండు "లాంచీల"కుమారుగా, మూడు "లాంచీలను" ఏర్పరచవలెనని, హైవేస్ డివిజనల్ఇంజనీరును కోరుటకు తీర్మానించబడింది. గత రెండు సంవత్సరాలలో గోదావరికి చెప్పుకోతగ్గ వరదలు లేకపోయినను, ఈ యేడు తగుపాటివరదలు రావచ్చునను అంచనాపై ఏటికట్టలను పరిశీలించుట,బలపరచుట,వరదబాధితులకువలయు సహాయసదుపాయములు, గ్రామవాలంటీర్లు పోలీసు బందోబస్తు, తపాలాసౌకర్యములు, పబ్లిసిటీ మున్నగు అంశములగూర్చి సభవారు సాకల్యంగా చర్చించారు. సభకు హాజరైన వారిలో శ్రీయుతులు జి. వి. సుబ్బారావు, ఎస్. రామభద్రరాజు [ఎమ్. ఎల్. ఏ], శిరంగు కుక్కుటేశ్వరరావు, ప్రిన్సిపాల్ సుబ్బరాజు హెడ్‌మాస్టర్ సచ్చిదానందరావు, డి. ఎస్. పి. సుబ్బరాజు, దంతులూరి వరహాలరాజు [సమితి ఉపాధ్యక్షులు], డి. సూర్యనారాయణమూర్తి [తహసిల్దార్], ఎ. సుందరరాజన్ [మునిసిపల్ సెక్రెటరీ], అమలాపురం, ముమ్మిడివరం బి. డి. ఓ లును గలరు. [మ. వి]

అమెరికనుల పొదుపరితనం

విశాఖపట్నం, జూలై 9:— అమెరికాలోని లేక్‌లాండ్ కళాశాలలో కొంతకాలం పనిచేసివచ్చిన తిరుపతి పద్మావతీ స్త్రీల కళాశాల ప్రొఫెసర్ కుమారి జి. ఎన్. సరస్వతి స్థానిక రోటరీక్లబ్ సమావేశంలో ఇటీవల ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అమెరికనుల స్నేహభావాన్ని ఆమె మెచ్చుకున్నారు. వృత్తిలోగల గౌరవానికి, ధనం విలువను అమెరికనులు ప్రాముఖ్యాన్నిస్తారన్నారు. జీవన వ్యయం అమెరికాలోఎక్కువగా నున్నప్పటికీ, అమెరికనులు, పొదుపుగా వ్యవహరిస్తారని కూడా ఆమె చెప్పారు. సభకు క్లబ్ అధ్యక్షుడు శ్రీ జె. జగన్నాథరావు అధ్యక్షత

బియ్యం అక్రమ రవాణా కేసులు

విశాఖపట్నం, జూలై 9:—ఇక్కడగ్గాజువాక వద్ద గత ఆదివారంనాడు వాణిజ్య పన్నుశాఖాధికారులు వాహనాలపై తనిఖీ జరుపుతూ, బియ్యం, పూకలు, రూ 2000లు విలువగల ఇతర సరుకులు విశాఖ నుండి ఇతర ప్రాంతాలకు సరైన బిల్లులు లేకుండా రవాణాకాబడుతున్నట్లు కనుగొన్నారు. వస్తువులకు సంబంధించిన వారివద్ద నుండి రూ 1,225లు రుసుముగా వసూలు చేయబడింది.

కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీ పి. వెంకటేశ్వరరావు గత ఆరు సంవత్సరాలుగా రూ 12 లక్షల బిజినెస్ జరుగుతున్నట్లుఒక కేసును పట్టుకొని రూ 15,415.18 సుంకాన్ని ఆ కంపెనీపై విధించారు. [మ.వి.]

నర్సరావుపేటలో ముఖ్యమంత్రి జన్మదినోత్సవ సన్నాహం

నర్సరావుపేట, జూలై 9:—నర్సరావుపేట తూర్పు, పశ్చిమ మండల కాంగ్రెస్ సంఘాల సంయుక్త సమావేశం యిటీవల శ్రీ నంద్యాల కోటిరెడ్డి అధ్యక్షతను జరిగింది. ప్రత్యేక ఆహ్వానాలపై పుర ప్రముఖులు, కాంగ్రెస్ అభిమానులు, స్థానికంగా వున్న వివిధ సంస్థల ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. జూలై 28 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 58 వ జన్మదినోత్సవాన్ని జరుపుటకు, ఆ మహోత్సవములో స్వయంగా పాల్గొనవలసినదిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయుటకు నిశ్చయించారు.

స్థానిక శాసనసభ్యులు శ్రీ చాపలమడుగు రామయ్యచౌదరి అధ్యక్షులుగను, శ్రీయుతులు చింతా వీరయ్య [సమితి అధ్యక్షులు] కపిలవాయి కాశీ రామారావులు ఉపాధ్యక్షులుగను, శ్రీయుతులు తుద్దా ఆంజనేయులు, పమిడిపాటి రామారావు కార్యదర్శులుగను, ఇంకా 30 మంది సభ్యులు గల ఒకఆహ్వానసంఘాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నంద్యాల కోటిరెడ్డిని కన్వీనరుగా ఎన్నుకున్నారు. [మ. వి.]

తెలంగాణా పట్టభద్రుల నియోజకవర్గంనుండి అభ్యర్థులు

వరంగల్, జూలై 9:— తెలంగాణా పట్టభద్రుల నియోజకవర్గం, తెలంగాణా,తూర్పు ఉపాధ్యాయుల నియోజక వర్గాలనుండి రాష్ట్ర శాసనమండలికి జరిగే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ ఎం. ఎ. హకీం [కలెక్టర్] ఇక్కడ మాట్లాడుతూ శ్రీయుతులు ఎం. ఆనందం, ఎం. నరసింహారావు, ఎం. సత్యనారాయణరెడ్డి, పి. సీతారామిరెడ్డిలు పట్టభద్రుల నియోజకవర్గంనుండి, శ్రీ జె. ముత్యాలరెడ్డి, శ్రీ సి రామారావులు ఉపాధ్యాయుల నియోజకవర్గంనుండి శాసనమండలికి పోటీచేస్తున్నారని తెలిపారు. శ్రీహరిస్ యిల్ ఓటు పద్ధతిలో ఎన్నికలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినవి జూలై 10న పోలింగ్, 12వ ఓట్లు లెక్కింపు జరుగును. పట్టభద్రుల నియోజకవర్గంలో 4159, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 3710 ఓటర్లున్నారు. [మ వి]

సభలు—సమావేశాలు

విజయవాడ, గాంధీనగరంలోవున్న శ్రీ రామకృష్ణ సమితి ఆధ్వర్యాన శ్రీ స్వామి వివేకానంద విజ్ఞానమందిరంలో జూలై 10న ఉదయం గం 6—00 లమండి గం. 11—00ల వరకు, సా. 6—30 గంటలనుండి 8—00 వరకు శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వాములచే శ్రీ హనుమాన్‌చాలీసా పారాయణం జరుపబడుతుంది.

* * *

విజయవాడ పాతశివాలయములో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబా సహిత మల్లేశ్వర స్వామివారికి జూలై 10వ తేదీ ఉ.గం 7—30 నుండి అస్తమాన పర్యంతము, ప్రజాయోగక్షేమార్థము,అనావృష్టి నివారణార్థము,సువృష్టిప్రాప్త్యర్థము మహామంత్రానుష్ఠానపూర్వక సహస్రఘటాభిషేక మహోత్సవం, వేదవేదాంగ విదుల మహామంత్రోపాసకుల ద్వారా వైభవంగా జరుపబడుతుంది.

* * *

గుంటూరు క్లినిక్ పోలీసుక్లబ్ పునరుద్ధరణ సంఘంవారి ఆధ్వర్యాన గుంటూరులోని పోలీసు పెరేడ్ మైదానంలో జూలై 10 వ తేదీ సా. 7—00 గంటలకు సంగీత, నృత్య సాంస్కృతిక ప్రదర్శనం జరుగుతుంది.

* * *

గుంటూరు—1 లోని సావరిన్ క్లబ్ వారి సాంస్కృతిక సమావేశం జూలై 10 వ తేదీ సాయంత్రం 5—15 గంటలకు గుంటూరులోని యూనియన్ బ్యాంకు ఆవరణలో జరుగుతుంది. క్లబ్ గౌరవాధ్యక్షుడు శ్రీ బి. హనుమంతరావు ఈ ఉత్సవ సభకు అధ్యక్షత వహిస్తారు.

* * *

గుంటూరులోని అమెరికన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యాన విజయవాడ గాంధీనగరంలోని కృష్ణాజిల్లా రైస్, ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జూలై 10 వ తేదీ సాయంత్రం గం. 6—30 లకు రోదసీ ప్రయోగం[అమెరికా] పై విజ్ఞాన ప్రదర్శన చౌకధరలలోవిజ్ఞానగ్రంథాలకు ఏలూరు సర్. వి.ఆర్.ఆర్. కళాశాల ప్రిన్స్‌పాల్ శ్రీ డి.ఎస్. సుబ్రహ్మణ్యం[ఎం.ఎల్.సి.] ప్రారంభోత్సవం జరుపుతారు. జూలై 11 నుండి 16 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది.

* * *

ఏలూరు వై. ఎం. హెచ్. ఏ. హాలులో జూలై 10 వ తేదీ ఆదివారం సా. 6—30 గంటలకు, శ్రీ త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో శ్రీ డి. పశుపతి గాత్రసంగీత కచేరీ జరుగుతుంది. శ్రీ శృంగారం శేషాచార్యులు ఫిడేలు, శ్రీ మహదేవు రాధాకృష్ణరాజు మృదంగము వాయిస్తారు.

* * *

విజయవాడలోని బెజవాడ మెడికల్ అసోసియేషన్ హాలులో [వల్లపల్లి బంగారు ఎదుట జూలై 10 వ సాయంత్రం 4—00 గంటలకు 'కాన్సర్‌వ్యాధి—చికిత్స'అను విషయంపై

వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత లేదు

వరంగల్, జూలై 6 :— వరంగల్ జిల్లాలో హైయ్యర్ ఎలిమెంటరీ, మిడిల్, — హైస్కూళ్ళలో సైన్సు టీచర్ల కొరతలేదని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి కుర్షీద్ హమీద్ పాషా ఇటీవల ఇక్కడ తెలిపారు.

8 వ తరగతినుండి 11 వ తరగతివరకు బోధించగల ఉపాధ్యాయుడు ప్రతిస్కూలుకు ఒకరు కలరని ఆమె అన్నారు. ప్రాథమిక హైయ్యర్ ఎలిమెంటరీ స్కూళ్ళు చక్కగా పనిచేస్తున్నవని, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత లేదనీ ఆమె తెలిపారు.

ముఖ్యంగా లంబాడా, అటవీ ప్రాంతాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుజరపనందున తృతీయ ప్రణాళికా లక్ష్యమైన 2,15,170 మంది విద్యార్థులను నిర్బంధ విద్యాపథకంక్రింద చేర్పడం జరగలేదని అన్నారు. రాజకీయవేత్తలు ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలో జోక్యం కల్పించుకోవడంవలన పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడుతున్నవని ఆమె చెప్పారు.

కొవ్వూరు, జూలై 9 :— కేరళ మాజీ గవర్నరు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఇటీవల స్థానిక 'మెహర్‌స్టాన్'ను సందర్శించారు.

హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్ను ఇచ్చుచున్నాము. ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మా తెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపత్స్,
6, స్ట్రింజర్స్‌వీధి, మద్రాసు—1.

ఉత్తమమైన నాణ్యతగల సరుకులు
• రిక్ అండ్ నవోలా ట్రాన్సిస్టర్ రేడియోలు
• ట్రాన్సిస్టర్ రేడియో సామాన్లు
• పి. ఏ. ఎక్విప్‌మెంట్లు
• బి.ఆర్. ఎస్. అంప్లిఫయర్లు
నరసమైన ధరలు వివరములకు:
సింగ్ ట్రేడింగ్ కంపెనీ,
మౌంట్ రోడ్డు, మద్రాసు—2
ఫోన్: 85904.

తంతి: "Hotelankar" ఫోన్: 65134
సి. మారుతి అండ్ టి. గ్రంధి
పార్ట్నర్లు: ఇయాలాడ్డి, మద్రాసు-3.
సర్వ ఆధునిక సదుపాయములు కలిగిన తమ నూతన లాడ్జింగ్ హౌస్
హోటల్ అలంకార్
493, పూనమల్లి హైరోడ్డు, మద్రాసు-7. (వెప్రెరీ పోలీసుస్టేషను ఎదురుగా)
1966, జూలై 10 ఆదివారం నాడు
ప్రారంభింపబడుచున్నదని ప్రకటింప సంతసించుచున్నారు
అన్ని గదులకు 24 గంటలు ధారాళముగవచ్చు వేడినీటి సప్లయితో బాత్ రూములు చేర్చబడియున్నవి.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

పరాభవ దీపావళి కథల పోటీ

2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏడాదివలెనే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకొంటారని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా పూనిక విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి బహుమతి: 1,000
రెండవ బహుమతి: 700
మూడవ బహుమతి: 500

రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు:

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయరచనలే కాని అనువాదాలు పంపరాదు.
3. రచన పాపు పు స్కేలులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక వక్కన వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలు ఏ సందర్భంలోనూ తిప్పి పంప బడవు.
8. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము.

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేర వలసిన ఆఖరి తేది | 1966 ఆగస్టు 31

KIRON
THE LAMP THAT LIGHTS & LASTS



కిరణ్ విద్యుద్దీపం
ఉత్పత్తి చేసినవారు
భారత్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్., 19. రాజేంద్రనాథ్ ముఖర్జీ రోడ్డు, కలకత్తా—1.
ఏజెంట్లు: ది ఓరియంటల్ మర్కెంటైల్ కం. లిమిటెడ్, కలకత్తా బొంబాయి మద్రాసు ఢిల్లీ కాన్పూరు
BF 2-65
వ్యాపార వివరములకు
మెస్సర్స్. యమ్ వి దాస్ అండ్ కంపెనీ,
39, మానమండి రోడ్డు, సికింద్రాబాదు

కోరింత దగ్గు అనే కక్కాయ దగ్గుకు

స్టోకువారి కొంగమార్కు మందు ప్రాణదాన మిచ్చును. పిల్లలకు సంభవించు కోరింత దగ్గుకు నివారణకరమైన మందు. మూడు అమావాస్యల పోవలెనని మొన అనుకొను ఒక వారంలో తప్పక గుణమిచ్చును.
జి. ఎస్. స్టోర్సు అండ్ కో
21, ఎర్రబాలుశెట్టి వీధి, మద్రాసు-1
ఆంధ్ర ప్రదేశ్ లో హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్సు
చిల్ పార్క్ డిస్ట్రిబ్యూటర్సు రాంగోపాల్ వీధి, విజయవాడ-1
ఆంధ్రలో అన్ని మందుల షాపులలో దొరకును

ది ఆంధ్రా ప్రావిన్షియల్ — స్థాపితము : సం. 1945
హోమియోపతిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పటల్
గుడివాడ [కృష్ణాజిల్లా] D.H.M.S. Diploma Course
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటువారిచే రికగ్నైజు చేయబడి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటు వారివల్ల ఆర్థిక సహాయము పొందుచున్నది.
వ్యవస్థాపకులు : కే. శే. డాక్టర్ యం. గురురాజు, P. G. H. (U.S.A.)
ప్రిన్సిపాల్ : డాక్టరు యం. కుటుంబరావు, M.B.B.S., D.H.M.S.
ది 4—7—1966 న తెరువబడి, D.H.M.S. డిప్లమా కోర్సు ప్రారంభించబడును. ప్రవేశార్హత : కనీసము S.S.L.C. లేక మెట్రిక్ ప్యాసై యుండవలెను. 4 సంవత్సరముల కోర్సు. డిస్పెన్సరు, ఫిజియాలజీ, ఫార్మసీ, లేబరేటరీలు, పెద్ద లైబ్రరీ, ఎక్స్‌రే, లేబరేటరీ మొదలగు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు గల ఆస్పత్రి, విద్యార్థులకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, వెనుకబడిన జాతులు, కులములవారికి, రాజకీయ బాధితుల పిల్లలకు ఉపాధ్యాయుల పిల్లలకు స్కాలరుషిప్పులు, మెరిట్ స్కాలరుషిప్పులు, కేంద్రము నుండి అప్పులు వగైరా పొందవచ్చును. ఈ కాలేజీలో ఉత్తీర్ణులై డిప్లొమా పొందినవారు గవర్నమెంటు, మునిసిపల్, జిల్లా పరిషత్, రూరల్ హోమియో డిస్పెన్సరీలలో నియమింపబడుటకు అర్హులు. మరియు యీ డిప్లమా లండన్ హోమియోపతిక్ ఫెకల్టీవారిచే రికగ్నైజు చేయబడినందున, యీ డిప్లమాహోల్డర్లు గ్రాడ్యుయేట్ ఆఫ్ హోమియోపతి చదువుటకు అర్హులు. యీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో పాల్గొనుటకు అర్హులు.
సీట్లు పరిమితము. ఉన్నత విద్యార్హతగలవారికి ప్రాధాన్యత యివ్వబడును. ఈ క్రింది అడ్రసుకు ఒక రూపాయి మనియార్డరు పంపి దరఖాస్తు తీసుకొను తేదీ 15—7—66
వరకు పొడిగింపబడినది. — డాక్టరు ఇ. రామగోపాలరావు రిజిస్ట్రారు.



సత్యేన్ బోస్ అపూర్వ కళాసృష్టికి అద్భుత ప్రజాదరణ!!
కంకత్తాలో 58 వారములు నడిచిన
ఈ చిత్రం ఆంధ్రదేశంలో దిగ్విజయంగా నడుస్తోంది!



శ్రీ యెజ్జు కోటేరత్నం

తాడికొండలో ప్రాథమిక పాఠశాలకు భవనం

తాడికొండ, జూలై 9:— తాడికొండలో పంచాయతి సమితి ప్రాథమిక పాఠశాలలు ఎనిమిది ఉన్నవి. కాని ఒక్క పాఠశాలకు కూడ స్వంతభవనంలేదు. అందుచే లక్షరూపాయలు ఖరీదుచేసే తమ స్వంతభవనాన్ని, ఉదారహృదయులగు శ్రీ యెజ్జు కోటేరత్నం, ప్రాథమిక పాఠశాలకు బహూకరించారు.

ఈ భవన దానానికి, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ పి. బాసయ్య, విద్యా విస్తరణశాఖాధికారి శ్రీ ఐ. భావనారాయణులు నిరంతరం కృషి సలిపారు. [మ.వి]

క్రీడాలోకం

క్రికెట్ క్లబ్ షటిల్

బొంబాయి, జులై 9 :— ఇప్పుడు జరుగుచున్న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ బాడ్మింటన్ టోర్నమెంటులో సురేష్ గోయెల్ వటేకర్, మేటి డబుల్స్ కాంబినేషన్‌గా రూపొందుచున్నట్లు తోస్తున్నది.

నిన్నటి ముఖ్యపోటీలో గోయెల్, వటేకర్ విక్రంభట్, షేక్‌లను 15—13, 15—4తో వీరు వోడించటంలో చూపిన కాంబినేషన్, ప్రతిభ శుభసూచకంగా ఉంది.

బాలుర సెమీ ఫైనలుకు జహూర్ హుస్సేన్ [హైదరాబాద్] గౌతం తక్కార్ [ఏషియన్ చాంపియన్] చేరారు.

ఇతర ముఖ్య పోటీ ఫలితాలు :

బాలురు [క్వా. ఫై]. జె. హుస్సేన్ —ఎన్. మెహ్రా 15—6, 15—3, ఏ. ప్రేమనారాయన్ — కాశ్యప్ 12—15, 15—2, 15—9, గౌతం తక్కార్ — హుండెల్ 15—3, 15—4, జి. సింగ్, — పి. దార్ 15—12, 15—5.

స్త్రీల డబుల్స్ [సె. ఫై.] అచలా కొట్వాల్, శోభనమ్మూర్తి —నిరుపమ్మప్రధాన్, ఫత్నీకర్ 15—18, 15—1, 15—6, సరోజిని, సుశీల్ ఆప్టే — సుశీల కపాడియా ఎం. కేల్కార్ 18—14, 15—8.

రాష్ట్రపతిచే అర్జున అవార్డుల ప్రధానం

న్యూఢిల్లీ, జులై 9 :— 1964—65 సంవత్సరంలో ఇవ్వబడిన అర్జున అవార్డు బహుమతి ప్రదానం పలుసార్లు వాయిదా పడ్డ తర్వాత నిన్న జరిగింది. నిన్న రాష్ట్రపతి భవనంలో జరిగిన సభలో రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్, అర్జున్ అవార్డులను సన్మానిత క్రీడాకారులకు అందజేశారు.

ఈ బహుమతులు యివ్వబడినవారు :

1964 పటౌడీ నవాబ్ [క్రికెట్], జర్నయిల్‌సింగ్ [పుట్‌బాల్], ఎస్.లక్ష్మణ్ [హాకీ], రాజా హనుట్‌సింగ్ [పోలో], గౌతం దివాన్ [టేబుల్ టెన్నిస్], బి. ఫాంబర్‌సింగ్ [కుస్తీ].

1965 కె. ఎల్. పవెల్ [ఎత్లెటిక్స్], దినేష్‌ఖనా [షటిల్], వి.మంజ్రేకర్ [క్రికెట్], అరుణ్ ఘోష్ [పుట్‌బాల్], ఉధంసింగ్ [హాకీ] కుమారి బిటో [హాకీ], బల్బీర్‌సింగ్ భాట్లా [వెయిట్ లిఫ్టింగ్].

పటౌడీ నవాబ్, రాజా హనుట్‌సింగ్, పవెల్, నిన్నటి సభకు రాలేకపోయారు.

ఇతర వార్తలు

హైదరాబాద్ రహీం ఫుట్‌బాల్ లీగులో ఆర్టిలరీ సెంటర్‌ను సెంట్రల్ పోలీసు జైన్సు 2—0 గోల్సుతో హైదరాబాద్ స్పోర్టింగ్, రైల్వే రిక్రియేషన్ క్లబ్‌ను 3—2 గోల్సుతో ఓడించారు.

హైదరాబాదులో జరుగుచున్న ఇండియానా స్పోర్ట్సు కప్పు హాకీ టోర్నమెంటులో ఎ. పి. పోలీసు ఎ.ఎం.సి. సెంటరును 1—0 గోల్సుతో వోడించింది.

మిడిల్ సెక్స్ వెస్టిండీస్‌ల మధ్య 3 రోజుల పోటీ ముగిసింది. [స్కోరు : వెస్టిండీస్ 187 [8 వికెట్లకు ముగింపు], 242, మిడిల్ సెక్స 243 [8 వికెట్లకు ముగింపు 85 [2 వికెట్లకు],

కామన్వెల్తు పోటీలలో పాల్గొనే భారత దళంలో 31మంది వెళ్ళనివ్వవచ్చునని స్పోర్ట్సు కౌన్సిల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 9:—

వెండి 1 కిలో గ్రాం.	354.00
చిల్లర 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నల్సు 80	
కె. జి. యస్.	174.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో	
మద్రాస్ గోడౌన్‌వద్ద	448.00
తిరుపత్తూరు ఆముదం ఎక్సైజ్	
పన్నుతో మద్రాసు గోడౌన్	335.00
కొబ్బరినూనె 16.06	
కె. జి. ఎస్.	77.50
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	48.00

పరిశ్రమల అభివృద్ధి దృష్ట్యా కంట్రోళ్ల రద్దు

—శ్రీ సంజీవయ్య వివరణ

ఫరీదాబాద్, జూలై 6:— పారిశ్రామికాభివృద్ధికి అవరోధంగావున్న అన్నిరకాల కంట్రోళ్ళను రద్దుచేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ డి. సంజీవయ్య యిక్కడ పారిశ్రామికవేత్తలకు హామీ యిచ్చారు.

ఈ విధానానికి అనుగుణంగానే ప్రభుత్వం కంట్రోళ్ళురద్దును, పరిశ్రమలపై లైసెన్సు నిబంధనల తొలగింపును ప్రకటించింది. పూర్వాపరాలను సమాలోచించి ఎన్ని పరిశ్రమలపై లైసెన్సు నిబంధనల రద్దు చేయడానికి అవకాశంవుంటుందో ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నది—అని ఆయన వివరించారు.

పరిశ్రమలు ఎదుర్కొంటున్న చిక్కులను వివరిస్తూ, ఫరీదాబాద్ పారిశ్రామిక వేత్తల సంఘం సమర్పించిన వినతిపత్రానికిసమాధానమిస్తూ, ప్రధానపరిశ్రమలకు సంబంధించి దిగుమతుల విధానాన్ని సడలించడమే ప్రభుత్వ విధానమని శ్రీ సంజీవయ్య పునరుద్ఘాటించారు. 59 పరిశ్రమలపై దిగుమతుల విధానాన్ని సడలిస్తూ ప్రభుత్వం లోగడచేసిన ప్రకటనే తుదినిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.

ఫరీదాబాద్ చుట్టుప్రక్కలవున్న పారిశ్రామికవేత్తల కష్టనష్టాలను ప్రస్తావించి, పరిస్థితిని సంపూర్ణంగా అర్థంచేసుకోవాలని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో వుంచుకోవాలని కేంద్రమంత్రి ఉద్బోధించారు.

సిమెంట్‌పై కంట్రోల్ రద్దుచేయడం వల్ల సత్ఫలితాలు కలిగాయని శ్రీ సంజీవయ్య ప్రకటించారు. సిమెంటు రవాణా ఒక ప్రధాన సమస్యగా పరిణమించిందని, ఆహారధాన్యాలరవాణాకు అత్యధిక ప్రాధాన్యమీయవలసివుండగా, సిమెంట్ రవాణా మరొకసమస్య అయిందని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు. సిమెంట్‌పై కంట్రోలురద్దు చేసిన అనంతరం ఉత్పత్తి దాదాపు 10 లక్షల టన్నులు పెరిగిందని ఆయన అన్నారు.

బంగారం కంట్రోలు రద్దుకు దేశవ్యాప్తంగా ఆందోళన

అఖిలభారత స్వర్ణకార సంఘం కార్యక్రమం

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 8:— బంగారం కంట్రోలు ఉత్తర్వును రద్దుచేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళన సాగించడానికి ఒక విస్తృతమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి సంకల్పించుకున్నామని అఖిలభారత స్వర్ణకారసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ బాసు యిక్కడ తెలియజేశారు.

తమ సంస్థ జాతీయ కేంద్ర సంఘం సమావేశం నేడిక్కడ ప్రారంభంకానున్నదని, ఆందోళన కార్యక్రమాన్ని గురించి సమావేశంలో చర్చించనున్నామని ఆయన అన్నారు. స్వర్ణకారులు తమ లక్ష్యసాధనకై కేంద్రప్రభుత్వంతో సంప్రతింపులు కొనసాగిస్తూనే ఉండగలరని ఆయన అన్నారు. అయితే అట్టి సంప్రతింపులవల్ల ప్రయోజనం లేనప్పుడు సామూహిక ఉద్యమాన్ని చేపట్టడానికి వారు సంసిద్ధంగా ఉండగలరని శ్రీ బాసు అన్నారు.

అఖిలభారత స్వర్ణసంఘం —కేంద్రకమిటీ సమావేశం యిక్కడ జరుగనున్న సందర్భంలో 20 మంది నాయకులు అప్పుడే యిక్కడికి వచ్చారు.

దేశంలోని 20 లక్షలమంది స్వర్ణకారులు ఇప్పటికీ జీవనోపాధిలేక ఎన్నో కష్టాలుపడుతున్నారని శ్రీ అనిల్‌బాసు తెలియజేశారు. రూపాయిమారకం విలువ తగ్గింపు ఫలితంగా బంగారం ధర 10 మొదలు 15 శాతం వరకూ పెరిగినదని అన్నారు. రూపాయి విలువ తగ్గింపు దొంగబంగారాన్ని అరికట్టడానికి తోడ్పడుతుందని చెప్పడం పొరపాటు అని ఆయన అన్నారు.

నాలుగు రోజులపాటు యిక్కడే జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరని తెలుస్తున్నది.

పడవ ప్రమాదంలో మరణించినవారికి మంత్రి సానుభూతి

హైదరాబాద్, జూలై 8:—పశ్చిమ గోదావరిజిల్లా ఎనమదుర్రు కాల్వలో బోటు ప్రమాదంలో మరణించిన పదకొండుమందిపట్ల పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ టి.వి. రాఘవులు సానుభూతి ప్రకటించారు.

ఎనమదుర్రు కాల్వప్రమాదంలో పదకొండు మంది మరణించారనే దారుణవార్త నేను ఆంధ్రప్రభ, ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ పత్రికలలో చూచి ఎంతోవిచారపడ్డాను. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మరణించినవారి కుటుంబాలకు నా సానుభూతి అందజేస్తున్నాను— అన్నారు శ్రీ రాఘవులు.

మహిళా సంక్షేమ విభాగం డైరక్టర్

హైదరాబాద్, జూలై 8:— మహిళా సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్రీమతి సీతారామమ్మ ఉద్యోగవిరమణ గడువును 1966 జూన్ 27నుండి 1967 జూన్‌వరకు —ఒక సంవత్సరంపాటు ప్రభుత్వం పొడిగించింది.

హైదరాబాద్, జూలై 8:— హైదరాబాదు కిరాణా వర్తకులసంఘం తిరిగి శ్రీ మగన్‌లాల్ విజయవార్గియాను అధ్యక్షులుగాఎన్నుకొన్నారు. శ్రీయుతులు గణేశ్‌లాల్, ఖమీటి పదుదీన్‌మిజ్జీభాయిలు ఉపాధ్యక్షులు. శ్రీ మూరావ్‌మల్ శుక్లా కార్యదర్శి. వీరితో పాటు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యుల ఎన్నుకోవడం జరిగింది.

దుకాణాల ముందు ధరల పట్టీలు

కొత్త ఉత్తర్వు

హైదరాబాద్, జూలై 8:—1963ఆంధ్రప్రదేశ్ వస్తువుల ధరలపట్టీ ప్రకటన ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానే 1966 ధరలపట్టీప్రకటన ఉత్తర్వును జారీచేసింది. ఈ ఉత్తరువు రాష్ట్రమంతటా వెన్వెంటనే అమలులోనికి వస్తుంది.

ఈ ఉత్తరువు ప్రకారం వర్తకులు, మందులధరలుతప్ప మిగిలిన వస్తువుల ధరలను పట్టీపై వ్రాసి వ్యాపారసంస్థముందుభాగాన గాని, అందరికీకనిపించే టట్లుగాని ప్రేగట్టవలసివుంటుంది. ఇంగ్లీషులోగాని, లేదా ఆ జిల్లాలోనిముఖ్యమైన భాషలోగాని ఈ వివరాలు వ్రాయించవలసి వుంటుంది. వివిధ వస్తువుల ధరలను స్పష్టంగా వ్రాసిన పట్టీక క్రింద భాగాన డీలర్ సంతకం కూడా వుంటుంది.

ఈ ప్రకటించిన ధరలను మించి ఎక్కువ ధరకు ఏ సరుకునుండును డీలర్ వస్తువులను అమ్మరాదు.

వర్తకులు ప్రభుత్వంలేదా కలెక్టర్ నిర్ణయించిన ధరలు మాత్రమే ప్రకటించవలసివుంటుంది. కానిపక్షంలో ఉత్పత్తి దారులు, డిస్ట్రిబ్యూటరూ నిర్ణయించిన ధరలు లేని పక్షంలో వర్తకుల ప్రతినిధి సంస్థలు నిర్ణయించినధరలు, లేనిపక్షంలో ఆనుయయానికి మార్కెట్‌లోవున్న ధరలు ప్రకటించాలి. ఈ వస్తువులపై ప్రభుత్వ పక్షాన సివిల్‌సప్లయి కమిషనర్ నిర్ణయించిన లాభాలమేరకు అదనపుధర ప్రకటించవచ్చు.

కొనుగోలుదారుకు వర్తకుడు కొన్న వస్తువు ధరలకు వివరాలతో సహా రసీదుఇస్తాడు. అయితే ఉప్పు, బొగ్గు, వంటచెరకు, వంట బొగ్గు వస్తువులకు సంబంధించిన రూపాయలకు మించని ఒక వస్తువుకు, 10 రూపాయలకు మించని రెండువస్తువులకు రసీదు ఇవ్వరు.

హైదరాబాద్, జూలై 5:— మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా సరియున్న రెడ్డిపల్లి గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా విస్తరణకు ఉద్దేశించిన ప్రతిపాదనను విద్యుచ్ఛక్తి బోర్డు ఆమోదించింది. ఈ కార్యక్రమానికిరు1,34,310లుఖర్చుకాగలదనిఅంచనా.

రాగి ఎల్యూమినము ప్లాస్టిక్ ఇన్సులేటెడ్
'సూర్యా' కేబుల్సు
డి.సి.సి. రాగి వైర్లనే
తప్పక వాడండి
వివరములకు
సూర్యా ఇండస్ట్రీస్
విశాఖపట్టణము.

కొత్త తారలు కావాలి!
మేము అందరూ కొత్త తారలతో నిర్మించనున్న సాంఘిక, దేశభక్తి ప్రపూరిత చలనచిత్రంలో నటించడానికి నటనానుభవంగల యువతీ—యువకులు కావాలి! యీ చిత్రాన్ని ఒక ప్రసిద్ధ దర్శకులు నిర్వహిస్తారు. మీ సొంత చిరునామాగల కవరు జత చేస్తూ వివరాలకూ, దరఖాస్తు ఫారాలకు ఈ దిగువ అడ్రస్సుకు వ్రాయండి! దరఖాస్తులు చేరు కడపటి తేదీ 25—7—66.
షహీద్ ప్రొడక్షన్స్
నర్సరావుపేట [గుంటూరుజిల్లా]

జూలై విడుదల!

సురేష్ ప్రొడక్షన్స్
రాముడు-భీముడు
నిర్మాత డి రామానాయుడు
దర్శకత్వం తాపీ చాణక్య
శుభవార్త
అతి త్వరలో!
సురేష్ ప్రొడక్షన్స్ మహత్తర పౌరాణిక చిత్రం

శ్రీ కృష్ణ తులాభారము
దర్శకత్వం K కామేశ్వరరావు B.A., విజయ లాబ్ నిర్మాత D రామానాయుడు

శ్రేష్ఠమైన వర్జీనియాపొగాకు యొక్క సువాసనను పొందాలంటే
హై కోర్టు
.. వర్జీనియా సువాసనను నిలపడానికి ఫోయిల్‌తో కప్పబడింది.
వర్జీనియా రుచిని పొందండి

కాల్చండి
హై కోర్టు
22పైసలకు 10 / వజీర్ సుల్తాన్ తయారి
CMVS-12 TEL

Printed and Published by S. V Swamy B.A. on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published Vijayawada-3. Editor; NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 803197

సంపుటి. 31 సంచిక : 1?7 విజయవాడ 11.7.1966 సోమవారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియమ్మిత ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేటు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

ఆడవిత్తనాలు, మగవిత్తనాలు

న్యూఢిల్లీ, జూలై 10:— ఆహార ధాన్యాలలో ఆడ, మగ తరగతులున్నాయా? ఉన్నమాట నూటికినూటికీ నిజమని మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు శ్రీ శివాజీ రావు అనే ఆయన ఇటీవల ఘంటాపథంగా చెప్పారు. అంతేగాక ఈ ఆడ, మగ విత్తనాలను కొంచెం వ్యవధి ఇచ్చి చల్లాలనే విషయాన్ని అధికారులు వ్యవసాయదార్లకు చెప్పకపోవడం వల్ల మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నవని కూడా ఆయన అన్నారు.

అంతర్జాతీయ ఉద్రిక్తత నివారణకు అలీనరాజ్యాల సమైక్యకృషి

సంయుక్త ప్రకటనలో ప్రెసిడెంట్ నాసర్, భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఉద్ఘాటన

అక్టోబర్ 21 వ తేదీన ఢిల్లీలో తిరిగి సంప్రతింపులకు ఉభయనాయకుల అంగీకారం

కయిరో, జూలై 10:— ప్రపంచశాంతి, ఒక దేశం ఆంతరంగిక వ్యవహారాలలో మరొక దేశం జోక్యం పెట్టుకొనకపోవడం, శాంతియుత సహజీవనవిధానం, ప్రపంచంలో ఉద్రిక్తత తగ్గింపుకు వేర్వేరు రాజ్యాలమధ్య సహకారం అతి ముఖ్యమైనవని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రెసిడెంట్ నాసర్ నేడు యిక్కడ వెలువరించిన సంయుక్త ప్రకటనలో నొక్కి వక్కాణించారు.

రెండురోజుల సంభాషణలకు పిదప వెలువరించబడిన ఈ ప్రకటనలో అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా నేమి తాటస్థ్య విధానాన్ని బలపరచి, శాంతి సహకారాలు మరింత విస్తృతంగా వేర్వేరు రాజ్యాల మధ్య పెంపొందించవలసిన అవసరం దృష్ట్యా నేమి తమ చర్చలు ప్రత్యేక ప్రాధాన్యం వహిస్తున్నాయని వీరు అన్నారు.

ప్రపంచ శాంతికి అంతరాయం కలిగిస్తున్న ముఖ్య అంతర్జాతీయ సమస్యలపై, ఇద్దరు నాయకులు తమ అభిప్రాయాలను పరస్పరంగా తెలుపుకున్నారని, ప్రపంచ శాంతి స్థాపనకు సర్వవిధాల కృషి చెయ్యడానికి ఉభయులు అంగీకరించారనీ ఈ ప్రకటన తెలుపుతున్నది.

కొత్త చర్చల నిమిత్తం అక్టోబరు 21 తేదీని ఇండియాలో సమావేశం కావడానికి ఇరువురు నాయకులు అంగీకరించారనీ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలలో ఇండియా, యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్‌ల మధ్య ఇంకా ఎక్కువగా సహకారం స్నేహపూర్వక సంబంధాలు పెంపొందదగు మార్గాలను గురించి, విధానాలను గురించి, రెండు దేశాల నాయకులు సవివరంగా చర్చించారనీ ఈ ప్రకటన వివరిస్తున్నది.

తమ సమష్టి లక్ష్యాన్ని సాధించడానికి రెండుదేశాల మధ్య అప్పుడప్పుడు సముచితమైన స్థాయీలలో సమావేశాలు అవసరమని కూడా వీరు అంగీకరించారు.

ప్రెసిడెంట్ నాసర్, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న అభ్యుదయ విధానాలను తాను తన ప్రభుత్వం ప్రశంసిస్తున్నామని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె ప్రభుత్వం ప్రజాస్వామ్యం, సోషలిజం, తాటస్థ్యవిధానాలకు దీక్షగా కట్టుబడి కృషి చెయ్యడాన్ని తాను, తన ప్రభుత్వం ప్రశంసిస్తున్నామని ప్రెసిడెంట్ నాసర్ అన్నారని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

తూర్పు పాకిస్తాన్‌లో స్వపరిపాలన ఉద్యమం

అణచివేయడానికి ప్రభుత్వ చర్యలు

కలకత్తా, జూలై 10:— తూర్పు పాకిస్తాన్‌లో ఆగస్టు మధ్య భాగంనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న రాష్ట్ర స్వపరిపాలనోద్యమంలో విద్యార్థులు పాల్గొనకుండా నివారించడానికి గాను పూర్తి నిఘావుంచవలసిన చర్యలు గైకొనవలసిందిగా అన్ని విద్యా సంస్థలు ఆదేశింపబడినవని సరిహద్దులనుంచి ఇక్కడకు చేరుతున్న విశ్వసనీయమైన వార్తలను బట్టి తెలుస్తున్నది.

ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభించకుండా చర్యలు గైకొనే దృష్ట్యా ఈ ఉద్యమాన్ని నమ్ము చేయుటానికిగాను దానిని ప్రత్యక్షంగాగాని పరోక్షంగాగాని బలపరచే వ్యక్తుల జాబితాను తయారుచేసేందుకై ఇటీవల తూర్పుపాకిస్తాన్ గవర్నర్ శ్రీ మోనెమ్‌ఖాన్ ఏర్పాటు చేసినసమావేశం పర్యవసానంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపాల్‌లకు ఈ ఆదేశాలు పంపబడినవి.

క్రమక్రమంగా తీవ్రతరమవుతున్న ఈ ఉద్యమాన్ని బలపరచేవారిని యెదుర్కొనే భయాన్ని... తూర్పు పాకిస్తాన్‌లోని అన్ని ప్రధాన నగరాలలోని వీధులలోను సైనిక దళాల గస్తీ ఏర్పాటు చేయబడింది.

... ఈ ఉద్యమాన్ని ... ప్రారంభిస్తుండగా, ద్వితీయ ... ఆగస్టు ... ప్రారంభిస్తుంది.



వియత్నాం యుద్ధాన్ని అంతమొందించడానికై ప్రధాని ఇందిరాగాంధీ కొన్ని ప్రతిపాదనలు చేశారు

కాబూల్‌లో ఉప రాష్ట్రపతి

విమానాశ్రయంలో ఘన స్వాగతం

కాబూల్, జూలై 10 :— భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్ ఐదు రోజుల సుహృద్భావ పర్యటనకు నేడిక్కడకు రాగానే, అసంఖ్యాక ప్రజానీకం ఆయనకు ఘన స్వాగతం ఇచ్చారు.

ఉపరాష్ట్రపతివిమానంనుండిదిగగానేఆఫ్ఘన్ ప్రధాని శ్రీమహమ్మద్ హాషిం మైవంద్వాల్ ఎదురుగా వచ్చి సరవమాదరగౌరవ పురస్సరంగా స్వాగతంచెప్పారు. శ్రీజకీర్‌హుస్సేన్ ప్రయాణం చేయుచున్న విమానం విమానాశ్రయానికి చేరేటప్పటికే అక్కడకుచేరిన ప్రజాబాహుళ్యం ఆయన దిగగానే కరతాళధ్వనులతో స్వాగతం చెప్పింది. ఆఫ్ఘనుబాలురుబాలికలు ఉపరాష్ట్రపతికి పూలమాలలుసమర్పించారు.

ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉన్నదనీ, తాను ఎంతకాలంగానో ఈయాత్రకై ఉత్కంఠతోఎదురుచూచున్నాననీ భారతఉప

[మిగతా 3 వ పేజీలో]

'ఢిల్లీ ఒప్పందంలో రహస్యమేమీ లేదు'

సంజీవరెడ్డి, సంజీవయ్య సమైక్యతపై హైద్రాబాద్‌సభలో శ్రీ రఘురామయ్య వివరణ

ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 10:— శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యగార్లమధ్య ఢిల్లీలో జూన్ 18వ తేదీన కుదిరిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను కేంద్ర సప్లయిశాఖమంత్రి శ్రీ రఘురామయ్య వెల్లడి చేశారు. ఇరువురు నాయకులకు మధ్య రహస్య ఒప్పందం ఏమీలేదనికూడా ఆయన ఈ సందర్భంలో స్పష్టం చేశారు.

గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ అధ్వర్యాన జరిగిన సభలో ప్రసంగిస్తూ ఢిల్లీ సమావేశం విషయంలో రహస్యమేమీలేదని శ్రీరఘురామయ్య విశదంచేశారు.

ఆనాటి సమావేశంలో శ్రీ సంజీవరెడ్డి తన సహజ వాగ్ధోరణిలో అందరి వయస్సు దాటిపోతున్నందున, నేటి క్లిష్ట పరిస్థితులలో దేశానికి నిజమైన సమైక్యమైన కాంగ్రెస్‌అవసరమని సూచించారని శ్రీరఘురామయ్య పేర్కొన్నారు. శ్రీ సంజీవరెడ్డి మాటలు హృదయాన్ని పరవశం చేసినవని, మండు టెండలలో ఎండి పగిలిన భూమిపై వర్షపుచినుకులవలె ఆయన మాటలు ఆహ్లాదం కలిగించినవనిఅన్నారు.

ఆనాటి సమావేశంలో శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి, శ్రీ రామచంద్రారెడ్డిపాల్గొన్నారని, ఇంతకుమించి రహస్యం ఏమీలేదని రహస్యఒప్పందం కాని,అవగాహనకాని ఏమీలేదని వివరించారు.

స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా సాగుతున్నరోజులలో 30సంవత్సరాల క్రితంఇలాంటి సమైక్యత సాధించబడిందని ఇద్దరు ఆంధ్ర మహానాయకుల మధ్య సమైక్యత ఏర్పడడం అనుకున్నంతో ఆనందంగా వున్నదని ఆంధ్రుల చరిత్రలోనే ఇదిసువర్ణాధ్యాయమని పేర్కొన్నారు.

శ్రీ సంజీవయ్య ప్రసంగిస్తూ తమమధ్య కుదిరిన సమైక్యతఎవ్వరికీ వ్యతిరేకం కాదని అధికారంనుండి మరెవరిని తొలగించడానికి కాని, బలవంతంగా పరలోక నాయకునిరుద్ధ దానికిగాని తమ సమైక్యత ఉద్దేశింపబడలేదని స్పష్టంచేశారు.

అయితే ఈమాటలు పదేపదే చెప్పవలసి వస్తున్నందున ఇందులో ఏదో రహస్యం దాగివుందనవచ్చుననే అభిప్రాయం కలుగవచ్చునని శ్రీ సంజీవయ్య అన్నప్పుడు సభలో గొల్లున నవ్వారు దీనిపై ఇంతకుమించి తాను చెప్పవలసినది ఏమీలేదన్నారు.

అనంతపురం కళాశాలలోవిద్యార్థిగా వున్నప్పుడు పండిట్‌నెహ్రూ అరెస్టుకు నిరసనగా విద్యార్థుల ప్రదర్శనలో తాను పాల్గొన్నసంఘటనను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రదర్శనలో స్కాలర్‌షిప్పులున్నవారుపాల్గొనరాదన్న ప్రిన్సిపాల్ నోట్సురికను తాను పాటించలేదని శ్రీ సంజీవయ్య వెల్లడిచేశారు.

సత్యాగ్రహంలో పాల్గొన్నవారికి ఉద్యోగాలు యివ్వరాదని మద్రాసుప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువుకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమాన్ని ప్రస్తావించారు. చివరకు విద్యార్థుల ఒత్తిడికి భయపడి ఆనాటిమద్రాసు ప్రభుత్వం తన ఉత్తరువును ఉపసంహరించుకున్నదని స్వాతంత్ర్యం వచ్చినందున నేడు అలాంటి ప్రదర్శనల అవసరంలేదని, నేటి యువజనులకు దేశసేవచేయడానికి అవకాశాలు చాల కలవనిఅన్నారు.

తరువాత శ్రీ సంజీవరెడ్డి ప్రసంగిస్తూ అన్ని రకాలఒత్తిడులకు లోనయివున్నా సమైక్యతతో వ్యవహరిస్తున్నది కాంగ్రెస్‌పార్టీ మాత్రమే అనిఅన్నారు. రాకాంగ్రెస్‌తో అతివాదులు, మితవాదులు, యువతరంవారు వున్నారని ఒక్కొక్కరూ కపుశక్తిగా, సమైక్యతకు పేరుపొందినకమ్యూనిస్టుపార్టీ నేడు చిన్నాభిన్నమయి పోయినదని వివరించారు.

అనంతపురంలో తన చిన్ననాటి రోజులలో యువజనసంఘంద్వారా రాజకీయజీవితం ఎలా ప్రారంభించినది శ్రీ సంజీవరెడ్డి వివరించారు. యువజనుల కాంగ్రెస్‌లో నిజాయితీ నిలిపి పెంపుచేయగలరని చెప్పారు.

అంతకుముందు శ్రీ సి. గోపాలకృష్ణారెడ్డి స్వాగతం చెప్పారు.

శ్రీ జి. రాధాకృష్ణారెడ్డి ప్రసంగించారు.

... యువజన సంఘాలు ఏర్పడనున్నట్లు ...

అదృష్ట జాతకుడను

హైదరాబాద్, జూలై 10:— రాజకీయ జీవితంలో తానెంతటి అదృష్టజాతకుడనోనని శ్రీ సంజీవయ్యనేడిక్కడ చెప్పుకొన్నారు. యువజన కాంగ్రెసువారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ మొదటినుంచి అదృష్టదేవత తనను వరిస్తూ వచ్చిందని చెప్పారు.

'నేను రాజాజీని కలుసుకోలేదు. అయినా మద్రాసు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు. శ్రీగోపాలరెడ్డి తనమంత్రివర్గంలోచేర్చుకున్నారు. శ్రీ ప్రకాశం పంతులుగారు కూడామంత్రివర్గంలో నన్ను నియమించారు. తరువాత శ్రీ సంజీవరెడ్డి నన్ను మంత్రిగా నియమించారు. దీనికిమించి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి నవుతానని కలలో కూడా అనుకోలేదు.'' అని అన్నారు శ్రీ సంజీవయ్య.

తరువాత కూడా అదృష్టం తరుముకుని వచ్చిందని కాంగ్రెస్‌అధ్యక్షుని కాగలనని ఎన్నడూ అనుకోలేదని, స్వర్గీయ జవహర్‌లాల్‌నెహ్రూ క్రింద ఎలా మంత్రి అయినది తానుచెప్పలేకున్నానని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

బెల్‌గ్రేడ్‌కు భారత ప్రధాని ఆగమనం

పూలా సైనిక విమానాశ్రయంలో టిటో దంపతుల ఘనస్వాగతం

బెల్‌గ్రేడ్, జూలై 10:— వియత్నాం వ్యవహారంలో ప్రెసిడెంట్ నాసర్ మద్దత్తును సంపాదించుకున్న పిమ్మట భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కయిరోనుంచి విమానంలో ఇక్కడకు చేరుకోగానే మార్షల్ టిటో, ఆయన సతీమణి, ఇతర యుగోస్లావ్ ప్రభుత్వ నాయకులు ఘనస్వాగత మిచ్చారు.

పూలా సైనిక విమానాశ్రయానికి ప్రెసిడెంట్ టిటో సతీసమేతంగా వచ్చి స్వాగతమిచ్చారు.

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం ఉదయం 7—50 గంటలకు సరిగా పూలా విమానాశ్రయాన్ని చేరుకున్నది.

శ్రీమతి ఇందిరాగాంధీతో కరచలనం చేసిన అనంతరం ప్రధాని స్టాంబోలిక్, యితర యుగోస్లావ్ నాయకులను టిటో పరిచయం చేశారు.

యుగోస్లావ్ నౌకాబలానికి చెందిన బ్యాండు బృందం రెండు దేశాల జాతీయ గీతాలను ఆలాపించింది.

తరువాత పది నిమిషాలపాటు ప్రాచీననగరమైన పూలా నగర వీధులలో టిటోతో కలిసి ఇందిరా గాంధీ ప్రయాణం చేసినప్పుడు నగరంలోని 38 వేల ప్రజలలో చాలావరకు అందరు వీధులలోకివచ్చి స్వాగతం చెప్పారు.

తరువాత పూలా నుంచి బ్రియోనీ దీవికి ఇద్దరు నాయకులు బయలుదేరి వెళ్ళారు. సముద్రంలో అరగంటపాటు ప్రయాణం చేసిన తరువాత బ్రియోనీ చేరుకున్నారు.

బ్రియోనికి శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రెసిడెంట్ టిటోలతోపాటు యుగోస్లావ్ ప్రధాని శ్రీ పీటర్‌స్టాంబోలిక్, యుగోస్లావ్ విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ మార్కోనికెజిక్‌లు కూడా వెళ్ళారు.

శ్రీమతి గాంధీ, ప్రెసిడెంట్ టిటోలు తమసంభాషణలను నేడు పొద్దుపోయినతర్వాత ప్రారంభిస్తారు.

ఇంత ... శ్రీ హుస్సేన్‌షా, కయిరోలోని భారతరాయబారి శ్రీ అప్పాసాహెబ్ పంత్, కొందరు భారతీయ ... వీడ్కోలిచ్చారు

జ్యోతిబాసు ప్రభృతుల అరెస్టు

ఉత్తర ప్రదేశ్ బంద్ ఉద్యమ సందర్భంగా

వారణాసి, జూలై 10:— ఉత్తర ప్రదేశ్ బంద్ ఉద్యమ సంయుక్తకార్యాచరణ కన్వీనర్, రాజ్యసభ సోషలిస్టు సభ్యుడైన రాజనారాయణ్, పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు శాసన సభ్యుడు శ్రీ జ్యోతిబాసు, మరి 41 మంది కమ్యూనిస్టులు, ఎస్. ఎస్. పి. కార్యకర్తలు నేడు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద అరెస్టు చేయబడ్డారు.

జూలై 12వ తేదీన తలపెట్టబడిన ఉత్తరప్రదేశ్ బంద్ ఉద్యమ సందర్భంగా ముందు జాగ్రతగా వీరు నిర్బంధించబడ్డారు.

ఈజిప్టులో విమాన ప్రమాదం

ఆరుగురి మరణం

కయిరో, జూలై 10 :— అలెగ్జాండ్రియాకు 15 మైళ్ళ దూరంలో ఎడారిపైన రెండు ఈజిప్షియన్ సైనిక విమానాలు ఢీకొనగా సంభవించిన ప్రమాదంలో విమాన సిబ్బందిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

చైనా సాంస్కృతిక మంత్రికి ఉద్వాసన?

నవచైనా వార్తాసంస్థ ప్రకటన

పెకింగ్, జూలై 10 :— ఇటీవల కొన్నెళ్ళుగా చైనాలో సాంస్కృతిక విప్లవం పేర ముమ్మరంగా జరుగుచున్న ఏరివేత కార్యక్రమంలో భాగంగా చైనా సాంస్కృతికమంత్రి శ్రీ లూటింగ్‌యీ కొన్నిముఖ్య అధికారాలు తొలగించబడినవి.

చైనా కమ్యూనిస్టు ప్రముఖ నాయకుడైన ఈయనది 20 వ స్థానం. ఈయన యిప్పుడు పార్టీ కాంగ్రెసు ప్రచారకశాఖ అధ్యక్ష పదవినుండి తొలగించబడ్డారు. ఈ ఏరివేత కార్యక్రమం ప్రధానంగా ప్రచారకశాఖోద్యోగులపై జోరుగాజరుగుతున్నది. శ్రీ లూ మంత్రి పదవినుండి తొలగించినట్లు ప్రకటించలేదు, కానీ, పరోక్షంగా తెలియజేయబడింది. ఈతడు ఉపప్రధాని కూడా.

ఆఫ్రో, ఆసియా రాజ్యాల రచయితల గౌరవార్థం ఏర్పాటైన విందుకు హాజరైనవారి పేర్లపట్టీలో ప్రచారశాఖకు టావోచూ అను మరొక వ్యక్తి అధ్యక్షుడుగా పేర్కొనబడ్డారు. శ్రీ లూకు 60ఏళ్ళు. ఈ ఏరివేత కార్యక్రమం రెడ్ ఫ్లాగ్ పత్రిక సంపాదకుడు శ్రీ చెకపోటా నాయకత్వంక్రింద జరుగుతున్నదని నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది.

జూలై ఆఖరువారంనుండి పార్లమెంటు సమావేశాలు

మద్రాసు, జూలై 10:— రానున్న పార్లమెంటు సమావేశం జూలై చివరివారంలో ప్రారంభమై సెప్టెంబరు వరకు జరుగవచ్చునని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలఉపమంత్రి శ్రీ బి. జగన్నాథరావునేడిక్కడ తెలియ జేశారు.

పి.సి.సి. ఎన్నికల సంఘంలో ఖాళీస్థానానికి తీవ్రమైన పోటీ జరిగే సూచన

హైదరాబాద్, జూలై 10— శ్రీ సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగార్ల మధ్య రాజీసాధనకై కొందరు సీనియర్ కాంగ్రెస్ వాదులు సాగించిన ప్రయత్నాలు ఫలప్రదంకానట్లు తెలుస్తున్నది.

గడచిన రెండు రోజులలోను ఈవిషయంపై అతిముఖ్యమైన సంభాషణలు జరిగాయి.

అనేకమంది శాసనసభ్యులు వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ వాదులు, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధులు శ్రీసంజీవరెడ్డిని కలిసికొని సంభాషణలు జరిపారు.

శ్రీ సంజీవయ్య, శ్రీ కే. రఘురామయ్యగార్లు కూడా తమ అనుయాయులను కలిసికొని ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉన్నదీ తరచి చూశారు.

ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఖాళీస్థానానికి తీవ్రపోటీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రదేశ్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం ఈనెలాఖరుకు ఏర్పాటు కావచ్చు.

మంత్రి శ్రీ పి. వి. జి. రాజా గతరాత్రి శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్య శ్రీ రఘుగార్ల గౌరవార్థం విందు జరిపారు.

మంత్రులు శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి, ఎమ్. ఆర్. అప్పారావు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పెక్కుమంది శాసనసభ్యులు, శ్రీ జి. సంజీవరెడ్డి, శ్రీ టి. గోవిందసింగ్ తదితరులు విందుకు హాజరైనారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశం ముగిసిన పిదప కేంద్ర మంత్రులు ముగ్గురు రాయలసీమ సర్కార్ జిల్లాలలో పర్యటిస్తారు. శ్రీ సంజీవరెడ్డి నేటిరాత్రి అనంతపురం జిల్లాలోని తమ స్వగ్రామానికిబయలుదేరి వెళుతున్నారు. 16 వ తేదీన హైదరాబాద్‌కు తిరిగివచ్చి ఆయన ఢిల్లీకి వెడతారు.

శ్రీ సంజీవయ్య, శ్రీ రఘురామయ్య రేపు ఢిల్లీకి వెళుతున్నారు.

రాజధానిలో ఆకాశం అంటుతున్న ధరలు

రేషన్ దుకాణాలచే పుచ్చిపోయిన రవ్వ, మైదాల విక్రయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాదు, జూలై 10:— రేషన్ దుకాణదారులు వినియోగదారులకుపురుగులతో నిండిన పాతరవ్వ, మైదాలను సరఫరా చేస్తున్నారు.

ప్రజలు వాడుకకు అలవాటుపడిన వరంగల్ కీచిడిసరుకు పుష్కలంగా ఉన్నప్పటికీ రేషన్‌దుకాణదారులు ప్రజలను 92 పైసల అత్యధిక ధరకు మొంకొలుకులకొనుగోలు చేయవలసిందిగానిర్బంధిస్తున్నారు.

భారతసేవక్ సమాజానికి చెందిన జాతీయ వినియోగదారులసేవా సంఘం ప్రస్తుతం మార్కెట్ ధరలుకూడా అలాకాన్నింటిలూ కొన్ని సందర్భాలలో 1964 ... ధరలకంటె ఎన్నో రెట్లు పెరిగిపోయినవని పేర్కొన్నది.

వినియోగదారు ... నాలుగు 12 నెలల్లో ... అత్యధిక ధరలు ఈవిధంగావున్నాయి:

బియ్యం రు. 1, ... బస్సీగోధుమ రు. 1.75, సోజీ రు. 2, షర్బతు రు. 1.50, తుర్దాల్ రు. 1.50, గ్రామ్ దాల్ రు. 1.40, మూంగ్దాల్ రు. 1.62, ఉరద్దాల్ రు. 1.50, ... రు. 6, వంట పండు రు. 3, ... రు. 7, పంట్ నూనె రు. 6.50, వేరుశనగనూనె రు. 5, డాల్డా రు. 7,35 కిలోల పొగ్గు రు. 14.

హైదరాబాద్, జూలై 10:— హైదరాబాద్‌లో కేరళ సమాజం భవనానికి రాష్ట్ర గవర్నరు శ్రీ పట్టం థానుపిళ్ళై నేడు ప్రారంభోత్సవం చేశారు. కేరళ దేశీయ ... సమైక్యతతో మెలగాలని, ఒకే సంస్కృతి నెలకొల్పాలని ఉద్బోధించారు. సాంఘిక సంక్షేమ ... ఆయన పేర్కొన్నారు. ... "రాష్ట్రపతి"కు ... విజ్ఞప్తిచేశారు.

పంచదార కంట్రోలు రద్దుపై సెప్టెంబరులో నిర్ణయం

కేంద్ర మంత్రి వివరణ

మద్రాసు, జూలై 10 — చతుర్థ ప్రణాళికలో పంచదార ఉత్పత్తి 45 లక్షల టన్నులుగా నిర్ణయించబడవచ్చునని కేంద్ర ఆహారశాఖ డిప్యూటీమంత్రి శ్రీ ఎ. పి. షిండే నేడిక్కడ తెలియజేశారు.

సహకార పంచదార ఫ్యాక్టరీలసంఘం సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ షిండే పంచదారపై కంట్రోలును రద్దుచేసే విషయమై సెప్టెంబరులో ప్రభుత్వం ఒక నిర్ణయం గైకొనగలదని అన్నారు. ఈ సంవత్సరం పంచదార ఉత్పత్తి 36 లక్షల టన్నులుదాకా ఉండగలదనిభావిస్తున్నామని, వచ్చే సీజను కనుక తృప్తికరంగా ఉన్నట్టయితే కంట్రోలును తొలగించే విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని ఆయన తెలియజేశారు.

చిత్రజగత్తు



'నేనుపోయిన ఎలక్షన్లలో ఓట్లకోసం వచ్చినప్పుడు చెప్పాను! గెలిచాకా చెప్పాను! మొన్న పత్రికలవాళ్ళు అడిగితేచెప్పాను! రేడియోలోచెప్పాను! ధరలుపెరుగుదలను తక్షణం అరికడతాం! అరికడతాం! మీరుప్రశాంతంగా వుండండి! . . .'

ఆంధ్రప్రభ

అడ్వర్‌టైజ్‌మెంటు రేట్ల పెరుగుదల

రూపాయి విలువ తగ్గింపు మూలకంగా వార్తాపత్రికల మీద ప్రసరింపబడిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేనిమిత్తం తీసుకొను చర్యలతో ఒకటిగా, ఆంధ్రప్రభకు సభ్యత్వం గల ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీవారు 1966 ఆగస్టు 1 వ తేదీ నుంచి ప్రకటింపబడు అన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లమీద 10 శాతం సర్‌చార్జి విధింపవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అందువల్ల 1966 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆంధ్రప్రభలో ప్రకటింపబడు అన్ని అడ్వర్‌టైజ్‌మెంట్ల మీద మామూలు అడ్వర్‌టైజ్‌మెంటు రేట్లకు అదనంగా 10 శాతం సర్‌చార్జి వసూలు చేయబడునని ప్రకటనదారులు దయచేసి గమనింపగోరెదను.

జనరల్ మేనేజరు.

HINDALCO

హిందాల్కో అల్యూమినియం

★ షీట్లు ★ సెక్షన్ ★ కడ్డీలు ★ గొట్టములు ★ అంగిలు ★ చానెల్సు ఇంకను ఇతర సరుకులు.

కావలసినవారికి సూత్ర ప్రాయండీ :

భారత అల్యూమినియం కార్పొరేషన్,

88/90, 3 వ భోయివాడ, భూలేశ్వర్ బొంబాయి—2

ఫోన్ : 334009—331705. తంతి : METALSHEET

బొంబాయి డిస్ట్రిబ్యూటరు, నాకిస్టులు :

హిందుస్థాన్ అల్యూమినియం కార్పొరేషన్.

రెనుకూట్ (ఉ.ప్ర)

ఎక్స్‌క్లూసివ్ సెల్ ఏజంటులు :

డా. వే మెకల్ డిపో, బొంబాయి—మద్రాసు

స్టేట్స్‌మన్ ఫౌంటెన్ పెన్ ఇంక్ వాడండి.

Go For Statesman

FOUNTAIN PEN INKS

MANUFACTURERS

INK INDUSTRIAL COOP. WORK CENTRE

NEW BHOIGUDA Phone: 72517 SECUNDERABAD

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

అడ్వర్‌టైజ్‌మెంటు నం. (9) 1966

రాజధాని విశేషాలు:

నాయకుల రాక: రాజకీయ సంచలనం

[ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి]

రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలలో నేటి సనం శనివారాంతంలో మరింత ముమ్మర మైంది. జంటనాయకులు శ్రీ సంజీవయ్య, రఘురామయ్య గారలు ఉభయులూ నిరు నారంనాడు బేగంపేట విమానాశ్రయంతో దిగటంతోనే కాంగ్రెసు వాదులలో చాలమంది ఘనమైన స్వాగతం ఇచ్చారు. అనేకమంది కాంగ్రెస్ శాసనసభ్యులేగాక ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ కాబినెట్ మంత్రులు, మరి ముగ్గురు "స్టేట్" మంత్రులు, తిరిగి మంత్రి పదవు లకై నిరీక్షిస్తున్న మరి ఇద్దరు మాజీ మంత్రులు కూడా స్వాగత మివ్వటానికి విమానాశ్రయానికి వెళ్ళారు. శ్రీ సంజీవయ్య [illegible] నిరందరిని పూర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి ఇష్టము చేస్తున్నారు.

శాసనసభ్యులు ఇలా ఒకపక్షం నుండి మరి ఒక పక్షంలో ప్రవేశించటం. అలా ప్రవేశించ నేమకోవటంకూడా ప్రజాస్వామ్య సూత్రాలకే గాక సభ్యతకు నీతివర్తనకు కూడా విరుద్ధం. నిసభ్యుడైనావరే — ఎన్నికలలో పక్షం తరఫున అభ్యర్థిగా నిలిచి ఎన్నిక అయితాడో అపక్ష సభ్యుడుగానే చివరవరకూ నిలిచిపుం డాలి. ఒకపక్షమునుంచి మరొక పక్షానికి మారకూడదు. అలా మారదలిస్తే శాసన సభ్యత్వానికి ముందుగా రాజీనామా ఇవ్వాలి. తిరిగి ఎన్నికలకు నిలవాలి. ఆఎన్నికలలో ప్రజలు తనను తిరిగి ఎన్నుకుంటే—అపుడు మాత్రమే రెండవ పక్షంలో చేరవచ్చు.

[illegible] నుండి [illegible].

మన రాష్ట్ర ప్రభుత్వం ఇతర పక్షాలు [illegible] ఇంతవరకూ జల విద్యుత్కేంద్రాలనే అధికంగా [illegible] ప్రాంతంలో చాల పొరబాటు చేసిందని ఇక్కడ పార్శ్వామికులు విమర్శించుచున్నారు. జలవిద్యుత్కేంద్రాలపై [illegible] విద్యుచ్ఛక్తి తయారవుతుందను విషయము నిజమే కాని ఇప్పటివలె వర్షములు లేనిక పడితే విద్యుదుత్పత్తి కూడా తగ్గిపోతుంది, కనుక వానిపై ఆధారపడటం ప్రమాదకర మని అనుభవ పూర్వకంగా ఇప్పుడు స్పష్ట మైనది. విద్యుదుత్పత్తికి బొగ్గు యంత్రాలను బొగ్గుతో నడచబడు యంత్ర [illegible]

తాష్కెంట్ ఒప్పందం

పాక్‌పై ఖరి సంతృప్తికరంగా లేదనికయిరోలో ప్రధాని ప్రకటన

కయిరో, జూలై 9 :— తాష్కెంట్ ఒడంబడికను పాకిస్తాన్ అమలు జరిపిన పద్ధతి సంతృప్తికరంగా లేదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడిక్కడ స్పష్టం చేశారు. తాష్కెంట్ ఒడంబడికను అమలు జరుపుటలో కృషి జరపవలసినది చాల కలదని ఆమె అన్నారు.

నాసర్‌తో సంభాషణలు ముగించిన అనం తరం విలేఖరులతోమాట్లాడుతూ తాష్కెంట్ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు జరపవలె ఇండియా ఆశయమని పునరుద్ఘాటించారు.

[illegible]

కాశ్మీర్ నాయకుల హత్యకు పాక్ కుట్ర

అధికారులు తమకు ఆయుధాలిచ్చి పంపినట్లు ఇద్దరు ఏజెంట్లు సాక్ష్యం

శ్రీనగర్, జూలై 10 :— కాశ్మీర్ ముఖ్య మంత్రి శ్రీ జి. యం. సాదిక్, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సయ్యద్ మీర్ ఖాసిం, సమాజాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఘులాం రసూల్ కౌల్‌లను హత్యచేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తమను నియమించిందని గత జూన్ 12 వ తేదీన కాశ్మీర్‌లోకి అక్ర మంగా ప్రవేశించిన ఇద్దరు పాకిస్తాన్ ఏజంటు పాకిస్తాన్ [illegible].

[illegible] కార్యక్రమాన్ని రూపొం దించడానికి ముస్లీ ఇషార్ తన సన్నిహితున్ని అహమ్మద్ షా బజాజ్‌ను, అబ్దుల్ రషీద్‌తో పంపాడు. ఈ ఏజంట్లతో మాట్లాడడానికి కాని రషీద్, బజాజ్‌లను రహస్య శాఖ అధి కారులు అటకాయించడంలో, పాకిస్తాన్ [illegible]

ముగ్గురు ఆంధ్ర ప్రముఖులకు అభివందనలు

హైదరాబాద్, జూలై 8:—[illegible] అధ్యక్షులు శ్రీ [illegible] దేశభక్తులు అయిన శ్రీ [illegible] గోవిందాచార్యులు, [illegible] నాయుడుగార్లకు [illegible] [illegible] జరిగిన [illegible] అభివంద నలు అందచేశారు.

[illegible] చిత్ర పటాలు [illegible] తో ఆవిష్కరింపబడినాయి.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షులు శ్రీ పి. తిమ్మారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగిస్తూ—గోవిందాచార్యులు గారిని గాంధిమహాత్ముడు బీద, గొప్ప వారందరికే 'ట్రస్టీ' అన్నారు. వీరు గొప్ప దేశభక్తులు. స్వాతంత్ర్యోద్యమంలో వీరు చేసిన సేవ అమోఘం.

తూర్పుపాకిస్తాన్‌లో సైనిక కార్యకలాపాలు

చైనీస్ నిపుణులు గెరిల్లా పద్ధతులలో శిక్షణ యిస్తున్నట్లు వార్త

షిల్లాంగ్, జూలై 9:— తూర్పుపాకిస్తాన్ ప్రాంతంలో పెద్దఎత్తున సైనిక కార్యకలాపాలను పాక్ ప్రభుత్వం తీవ్రం చేసినట్లు వార్తలు అందుతున్నాయి. అనేకప్రాంతాలలో చైనీస్ సైనికనిపుణులు గెరిల్లాయుద్ధంలో సిబ్బందికి శిక్షణ యిస్తున్నారని తెలియవచ్చింది.

తూర్పుపాకిస్తాన్ రైఫిల్ దళంయొక్క సంఖ్యను 15 వేలనుండి 20 వేలవరకుపెంచారు.

తూర్పుపాకిస్తాన్ ప్రాంతంలో రైలు స్టేషన్లు, రేడియో కేంద్రాలు, తంతితపాలా ఆఫీసులవద్ద సైనిక రక్షణస్థావరాలను నెలకొల్పుతున్నారు. తూర్పుపాకిస్తాన్‌లోని నాలుగు విమానాశ్రయాలను అభివృద్ధిచేస్తున్నారు.

గురువారంనాడు దినాజ్‌పూర్‌వద్ద భారతీయ సర్హద్దునకు చెందిన ఒకకార్మికుని తూర్పు పాక్ రైఫిల్ దళంవారు ఎత్తుకొనిపోయారు. భారతీయ అధికారులు నిరసన అనంతరం లక్ష్మర్తాత్రి ఆకార్మికుని విడుదలచేశారు.

బెంగాల్ ప్రభుత్వం ఈ సంఘటనపట్ల అతీవ్ర నిరసన తెలియజేసింది.

దినాజ్‌పూర్‌లోని హిల్‌వద్ద యథారీతిగా సరిహద్దు రేఖ నిర్ణయకార్యక్రమం కొనసాగుతూ వుంది.

కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్సు పునరుద్ధరణ

బక్షీ ప్రకటన

శ్రీనగర్, జూలై 10:—కాశ్మీర్‌లో 'నేషనల్ కాన్ఫరెన్సు' పునరుద్ధరించినట్లు మాజీ ప్రధాని బక్షీగులాం మహమ్మద్ నేడు ప్రకటించారు. నేషనల్ కాన్ఫరెన్సురద్దు కాలేదని, కొన్ని కార్యకలాపాలవల్ల ఇటీవల కొంతకాలం సస్పెండు చేయబడిందని అన్నారు.

కాశ్మీర్ ప్రజలశ్రేయస్సు కొరకు అందరూ కలిసి పనిచేయవలసిందని ప్రస్తుతం జైళ్లలో వున్న షేక్‌అబ్దుల్లా, మౌలానా మసూద్ తదితరనాయకులకు బక్షీ విజ్ఞప్తిచేశారు.

భారత్ బంద్‌కు మితవాద కమ్యూనిస్టుల సన్నాహం

ఎండిపూర్, జూలై 10:—భారతప్రభుత్వంపై తనలొంగుబాటు విధానాలను మార్చుకోవలసిందిగావత్తిడితీసుకొనివచ్చేందుకుభారత మితవాద కమ్యూనిస్టుపార్టీ 'భారత్ బంద్'ను నిర్వహించడానికి యోచిస్తున్నదని పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ సి. రాజేశ్వరరావు నేడు ఇక్కడ అన్నారు.

ఈ బంద్ ఇతరవామపక్ష పార్టీలు, గ్రూపు సంఘాలు, కాంగ్రెసులోనిప్రజాస్వామ్యవాదులు, కొంతమంది ప్రముఖ పారిశ్రామికుల ఏకాభిప్రాయంతో నిర్వహింపబడుతుందని ఆయన పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఈ ప్రతిపాదనపై చర్చించడానికి జూలై 25, 26 తేదీలలో న్యూఢిల్లీలో అన్ని వామపక్షపార్టీలతో ఒక సమావేశం జరుగనున్నదని ఆయన అన్నారు.

మెక్‌మోహన్ శ్రేణి దక్షిణప్రాంతంపై హక్కు విడనాడలేదట

చైనా పాతపాట

రావల్పిండి, జూలై 10:— మెక్‌మహన్ శ్రేణికి దక్షిణానగల 90 వేలచదరపు కిలోమీటర్ల భూభాగంపై తమకుగలహక్కును చైనా వదులుకోలేదని ఇక్కడ చైనీస్ దౌత్యకార్యాలయంవారు ప్రకటించారు. చైనీస్ దౌత్యకార్యాలయంవారు విడుదలచేసిన ఒక ప్రకటనచేస్తూ, సిక్కిం, భూటాను ప్రాంతాలు చైనీస్ భూభాగంగా ఇటీవల చైనీస్ 'మ్యాపు'లలో చిత్రించబడినట్లు వచ్చిన వార్తను ఖండించారు. 'బాల్టిమోర్ సన్' పత్రిక ఈ వార్తను ప్రకటించినదని ఈ వార్త కేవలం కల్పితము, నిరాధారము అనిచైనీస్ దౌత్యకార్యాలయంవారు స్పష్టంచేశారు. ఇది అమెరికను సామ్రాజ్యవాదులు, భారత అభ్యుదయ నిరోధకులు, 'ఇండియా రాజ్యవిస్తరణ కాంక్షను' కప్పిపుచ్చడానికై కల్పించిన వార్త అని వారు ఆరోపించారు. మెక్‌మహన్ శ్రేణికి దక్షిణప్రాంతాన్ని ఇండియా అక్రమంగా తనవశంలో ఉంచుకున్నదని, అయితే ఈ భూభాగం వాస్తవంగా చైనాకు చెందినదేనని, దీనిపై తనకుగలసార్వభౌమాధికారాన్ని చైనా ఎన్నడూ విడనాడలేదని ఆ ప్రకటన పేర్కొన్నది.

బొంబాయిలో నీటి కరువు

కార్పొరేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు

బొంబాయి, జూలై 10:—బొంబాయిలో నీటియెద్దడి ఫలితంగా ఎదురైన వివిధ సమస్యలను గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్ నిన్న కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

నీటియెద్దడి ఇదేవిధంగా కొనసాగిన పక్షంలో స్త్రీలు, వృద్ధులతోపాటు, నగర జనాభాలోని కొన్ని వర్గాలవారిని ఖాళీచేయించే విషయంపైకూడా ఈ చర్చలలో ప్రస్తావనను వచ్చినట్లు తెలుస్తున్నది.

మెదడు వ్యాధి వల్ల నాగపూర్‌లో 129 మంది మృతి

నాగపూర్, జూలై 10 :— మెదడుకు సంబంధించిన ఒక విచిత్రమైన వ్యాధివల్ల నాగపూర్ నగరంలో ఈ యేడాది మే, జూన్ నెలలలో 129 మంది మరణించారు. ఈ వ్యాధి 131 మందికి సోకినట్లు మునిసిపల్ కార్పొరేషన్ అంచనాలవల్ల తేలింది.

కార్పొరేషన్ ఒక పత్రికా ప్రకటన చేస్తూ గత యేడాది మే, జూన్‌లలో ఈ వ్యాధికి 112 మంది గురి అయినారని, వీరంతా ఐదేళ్ళలోపు వారేనని, ఈ ఏడాది ఈ వ్యాధి 5—10 సంవత్సరాల మధ్య వారికి కూడా సోకిందని తెలిసింది.

ఈ వ్యాధిని గురించి పరిశోధించవలసిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్య పరిశోధనా భారతీయ మండలిని కార్పొరేషన్ కోరింది.

వియత్నాంపై చర్చలకు మాస్కో ప్రధానరంగం

న్యూఢిల్లీ, జూలై 10:— వియత్నాంలో సంఘర్షణను నివారించడానికై భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిచేసిన ప్రతిపాదనలనుగురించి త్వరలోనే మాస్కోలో సమాలోచనలు జరిగే సూచనలు కానవస్తున్నాయి.

సోవియట్ ప్రధాని శ్రీ కోసిగిన్ వచ్చే వారంలో మొదట శ్రీమతి ఇందిరాగాంధిని, తరువాత కొంది వ్యవధితో బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్‌ను కలుసుకోనున్నారు.

భారత ప్రధాని జూలై 16 వరకూ మాస్కోలో ఉండడానికి కార్యక్రమం రూపొందించబడింది. అయితే వియత్నాం సమస్యపై సమాలోచనను పురస్కరించుకుని జూలై 16 తరువాత కూడా భారత ప్రధాని మాస్కోలో ఉంటారని ఇంతవరకూ అధికారికంగా సూచనలేమీ కనిపించడంలేదు. శ్రీమతి ఇందిరాగాంధి మాస్కోనుంచి బయలుదేరడానికై నిర్ణయించుకున్న సమయానికి కొన్ని గంటలతరవాతనే బ్రిటిష్ ప్రధాని మాస్కో రానున్నారు. మరి, ఆయనను కలుసుకునే నిమిత్తం భారత ప్రధాని తన పర్యటనను పొడిగించుకుంటారేమో ఇంకా తెలియరాలేదు.

ఏమైనా వియత్నాంయుద్ధాన్ని అంతమొందించడానికి, ఈసమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కుదరడానికి అవసరమగు ప్రాతిపదికను ఏర్పాటు చేయడానికై ఇండియా యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన దేశాలను ఒక చర్చా వేదికమీదికి తీసుకునిరావడం అవసరం కనుక ఈకృషి చాలా కష్టసాధ్యమైనదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఏమైనా ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబులను ప్రయోగించడం మొదట నిలిపివేయాలి. మొదట ఈచర్య తీసుకుంటే తరవాత జెనీవా సభను ఏర్పాటుచేయడానికిగాని లేదా దౌత్య ప్రతినిధులద్వారా సంప్రదింపులు జరిపి యుద్ధ విరమణను అమలు జరపడానికి అవకాశం ఉంటుంది.

శ్రీమతి ఇందిరాగాంధి ఈసమస్యపై ఒక సూచనమాత్రమే చేశారు. అంతేకాని — ఇందుకు అవసరమగు వివరాలతో ఒక ప్రణాళికను రూపొందించలేదు. కాగా ఈసమస్యలో ఇంకాపెక్కు జటిలమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. కొత్తగా జెనీవా ఏర్పాటుచేస్తే అసంభావనలు దీర్ఘకాలం కొనసాగవచ్చు. ఇక ఈసభకు చైనాను, తదితర [illegible] ఆహ్వానించే బాధ్యత సహాధ్యక్షులైన బ్రిటన్, రష్యాలపై ఉన్నది కనుక వారు ఈవిషయంపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.

ప్రధాని ప్రతిపాదనలకు నేపాల్ హర్షం

వియత్నాంపై

ఖాట్మండు, జూలై 10 :— వియత్నాంలో యుద్ధాన్ని నివారించడానికి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి చేసిన ప్రతిపాదనల పట్ల ప్రభుత్వ యాజమాన్యాననగు 'రైజింగ్ నేపాల్' అనే ఆంగ్లదినపత్రికహర్షంతెలిపింది.

ఆ పత్రిక నిన్న సంపాదకీయం వ్రాస్తూ 'ఈ ప్రతిపాదనలు చాలా బాగున్నవని ఇతర దేశాలు కూడా రోగడ ఇట్టి ప్రతిపాదనలు చేసినా, వాటిని వియత్నాంలో యుద్ధంలో పాల్గొనేవారు త్రోసిపుచ్చారని' అన్నది.

ఇ. ఎస్. ఐ. సి. ఉద్యోగుల ప్రదర్శన

హైదరాబాదు, జూలై 10:—నిబంధనావళిని సవరించి పనిచేసే ఉద్యమాన్ని నిరవధికంగా పాటించడానికి ఉద్యోగుల ప్రభుత్వ బీమా కార్పొరేషన్ ఉద్యోగులు నిర్ణయించారు.

కార్పొరేషన్ సిబ్బంది సభ్యులు అందరూ నిన్న పూర్తి ఉమ్మడిగా "రాజీయత్ లీవ్" కు దరఖాస్తు దాఖలుచేశారని, కార్పొరేషన్ కార్యాలయాలముందు నిన్న ప్రదర్శన జరిపారని, నిన్న రాత్రి యూనియన్ కార్యదర్శి ఒక ప్రకటనలో వివరించారు.

కార్పొరేషన్ ఉద్యోగుల కోరికలను తీర్చడానికి ఒత్తిడి చేయాలని సమాఖ్య చేసిన సూచనకు అనుగుణంగా యూనియన్ ఈచర్య తీసుకున్నది.

నిత్యావసర వస్తువుల ధరలు: విలువతగ్గింపు

కేంద్రమంత్రి శ్రీ శచీన్ వివరణ

బొంబాయి, జూలై 10:— రూపాయి విలువ తగ్గింపును ఏ ఒక్కరూ [illegible] ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వంచేస్తున్న [illegible] కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ శచీన్‌చౌధురి నిన్న ఇక్కడ వివరించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రూపాయి విలువ తగ్గింపును గురించి ప్రకటించినప్పుడు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టగలదని [illegible].

ధరలను హెచ్చించవద్దని [illegible] ఉత్పత్తిదార్లు, వర్తకులు [illegible] తెలియజేశారు.

జూన్ 4 వ తేదీని అంటే, రూపాయి విలువ తగ్గింపు ప్రకటనకు రెండురోజులపూర్వం వనస్పతి ధరలు మున్నదిశాతంవరకు పెరిగినట్లు ఒకవార్త ఆర్థికమంత్రి దృష్టికి తేబడినది.

శ్రీ చౌధురి:— ''విలువ తగ్గింపును [illegible] అవకాశంగా తీసుకోలేదనేభావం. ప్రకటనకుపూర్వం వనస్పతి ఉత్పత్తిదార్లు ధరలను హెచ్చిస్తే వారు అదృష్టవంతులు. దానిని గురించి నేను ఏమీ చేయలేను. వనస్పతి [illegible] దిగుమతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరుకు అందిన వెంటనే నాటిధరలతగ్గుతుంది.

''ధరలపెరుగుదలను గారడీవిద్యతో తగ్గించలేను. ధరలు తగ్గడానికి కొంతకాలం పడుతుంది. మానవస్వభావాన్ని శాసనం మార్చలేదు. యావత్ భారతదేశంపైనా నిర్బంధాలు విధించలేను. రూపాయి విలువ తగ్గినప్పటికి ఒకశాతం ధరపెరిగినట్లు నా మంత్రిత్వశాఖ అంచనా వేసినట్లు తెలుస్తున్నది. దానిపై నేనెట్టి వ్యాఖ్యానంచేయలేను.''

ఇకముందు సహకార రంగంలోనే వనస్పతి ఉత్పత్తి

త్వరలో ప్రభుత్వ నిర్ణయం

మద్రాసు, జూలై 10:— కొత్తగా వనస్పతిని ఉత్పత్తిచేసే కేంద్రాలన్నింటినీ ఇకమీదట సహకారరంగంలో మాత్రమే నెలకొల్పడానికి అనుమతించబడుతుంది. ఈ విషయమై భారత ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలోనే ఒకనిర్ణయంతీసుకొన్నది.

కేంద్ర ఆహారశాఖ డిప్యూటీమంత్రి శ్రీ ఎ. పి. షిండే నేడిక్కడ ఒకపత్రికా విలేఖరుల గోష్ఠిలో ఈ విషయాన్ని తెలియజేశారు. వనస్పతి ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే నిమిత్తం వేరుశనగ పండించే వారుసహకారసంఘాలుగా ఏర్పడినట్లయితే వారికి ప్రభుత్వం తగువిధంగా తోడ్పడగలదని ఆయన అన్నారు.

వనస్పతి ఇప్పుడు ప్రయివేటురంగంలోనే ఉత్పత్తి అవుతున్నదని, వీటిధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నవని ఆయన అన్నారు. కనుక పంచదారవలెనే వనస్పతి కూడా సహకారరంగంలోనే ఉత్పత్తి అయితే ఎంతో ప్రయోజనం సమకూరగలదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

ఎన్నికలకోసం పంచాయతీ సంస్థల జీపులను వాడరాదు

ప్రభుత్వ నిబంధనలపై కేంద్ర మంత్రి ప్రకటన

మద్రాసు, జూలై 10 :— దేశంలోని పంచాయతీరాజు సంస్థలు తమ వద్దనున్న జీపులను ఎన్నికలకు కనీసం రెండుమాసాలు ముందునుంచీ ఉపయోగించకుండా చేసేటందుకు అవసరమగు నిబంధనలు రూపొందించబడినవని కేంద్ర సమాజాభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఎ. బి. షిండే నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఎన్నికలకోసం జీపులను ఉపయోగించడం [illegible] చేయుడమే ఈ చర్య తీసుకోడంలో ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

పంచాయతీ రాజు సంస్థలు ఎందు నిమిత్తమై జీపులను ఉపయోగించాలో నిబంధనలలో నిర్దిష్టంగా పేర్కొనబడినదని కూడా ఆయన తెలియజేశారు. జీపులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రభుత్వం ఉద్దేశ్యంకాదని, వాటిని దుర్వినియోగం చేయరాదనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నదని ఆయన స్పష్టంచేశారు.

అవినీతి నిరోధానికి కృషి

సదాచారసమితిస్థాపనపై శ్రీనందా వివరణ

న్యూఢిల్లీ, జూలై 9:— అవినీతి, లంచగొండితనం నిరోధానికిగాను నైతిక ప్రమాణాలు పెంపొందించడానికి కృషి కొనసాగించవలసినదిగా కేంద్ర హోంశాఖమంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడు సంయుక్త సదాచారసమితి సభ్యులను కోరారు. సమితి సాధారణ మండలి వార్షిక సమావేశంలో ఆయన ఇక్కడ ప్రసంగించారు. శ్రీ హరిభాయ్ ఉపాధ్యాయ సభకు అధ్యక్షత వహించారు.

అవినీతిని ఎదుర్కొనడానికై తగు సూచనలను సేకరించడానికి వివిధ రాజకీయ పక్షాలు సాంఘిక సంస్థల ప్రతినిధులతో [illegible] గోష్ఠిని జరపడానికిమండలినిర్ణయించింది.

షోలాపూర్, జూలై 10 :— [illegible] ధరలు పెరుగుదలను [illegible] 17 [illegible] ఇక్కడ మూసివేయబడ్డాయి.



విజయవాడలో ఆటోమేటిక్ ఎక్స్‌ఛేంజి యంత్రపరికరాల దృశ్యం

విజయవాడలో ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్ఛేంజి ప్రారంభం

—కేంద్రమంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావుచే

విజయవాడ, జూలై 9:— భారతప్రభుత్వం పారిశ్రామికంగానూ, వాణిజ్యరూపకంగానూ అన్ని రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తున్నదని, ముఖ్యంగా తంతి తపాలా శాఖ, రైల్వేశాఖలు చేస్తున్న అమూల్యసేవలు ప్రశంసింపదగినవని నేడిక్కడగల టెలిఫోన్ కేంద్రం నూతనభవనంలో నెలకొల్పబడిన ఆటోమాటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజి పద్ధతికి ప్రారంభోత్సవంచేస్తూ కేంద్ర కమ్యూనికేషన్సు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావు అన్నారు.

ఆయన ఈ సందర్భంగా యింకా ప్రసంగిస్తూ ''ఈ ఆటోమేటిక్‌పద్ధతి గతసంవత్సరమే విశాఖపట్టణంలో ప్రవేశపెట్టబడినదని, రైల్వేశాఖ కొన్ని ప్రాంతాలలోనే సేవ చేయగల్గుతున్నదిగానీ, తంతితపాలాశాఖ అలాగాక దేశంలోని మారుమూల గ్రామాలలో సహితం ప్రజలకు పలువిధ సౌకర్యాలను కలుగచేస్తున్నదని అన్నారు.

ప్రజలకు కావలసిన అవసరాలేమిటో ప్రభుత్వానికి తెలియకపోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కావలసినసౌకర్యాలను, వసతులను, ఎదుర్కొన్న సమస్యలను తీర్చడానికే భారత ప్రభుత్వం అవిరళంగా కృషిచేస్తున్నదని శ్రీ జగన్నాథరావు చెప్పారు.

ఆంధ్రలో కొన్ని సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వంఆలస్యంచేస్తున్నమాట నిజమే. కానీ అంతమాత్రంచేత ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూడడంగా భారతప్రభుత్వం భావిస్తున్నదని ఆంధ్రప్రజలు తలచరాదని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌పట్ల భారతప్రభుత్వం ఏవిషయంలోనూ అశ్రద్ధచూపడంలేదు. విజయవాడపట్ల తంతితపాలాశాఖవారు శ్రద్ధవహించడంవల్లనే నేడిక్కడ ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజి పద్ధతికి అంకురార్పణ జరిగింది. తపాలాశాఖకు మనదేశంలో ఉత్పత్తి అయ్యే పరికరాలు యింకా తగినంతగా చాలకపోవడంవల్ల, ఇతరదేశాలపై ఆధారపడివుండవలసి వస్తున్నదని శ్రీ జగన్నాథరావు అన్నారు. ఆంధ్రకు, భారత ప్రభుత్వం అన్యాయం జరుపుతున్నదని అనడం సమంజసంగా లేదు. మనమంతా, అన్ని రాష్ట్రాలవారు ఒకేకుటుంబ సభ్యులుగా వుండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు సహాయ సహకారాలు అందివ్వాలని, సౌకర్యాలనుకల్పించాలని ప్రయత్నిస్తూంటే మధ్యమధ్య ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల విజయవాడ చుట్టుప్రక్కల రాగి తీగెలు దొంగిలించినట్లు తెలియవచ్చింది ఈ చర్యవల్ల తంతి—తపాలాశాఖ కల్పించే సౌకర్యాలకు అంతరాయం కలిగింది. ఇలాగే ఖరగ్‌పూర్, కలకత్తా, నగరాలలో కూడా ఈ రాగితీగల అపహరణసంఘటనలు జరగడం విచారకరమని శ్రీ జగన్నాథరావు అన్నారు.

మనదేశాన్ని మనం అభివృద్ధిచేసుకోవాలి. తంతితపాలాశాఖ సిబ్బందితో ప్రజలు సహకరించాలి. తంతితపాలాశాఖకు, యూనియన్‌లకు మధ్య సత్సంబంధాలు నెలకొనివున్నప్పుడే, కార్యసాధన జరుగుతుందని, పరస్పరావగాహనతో మెలగాలని శ్రీ జగన్నాథరావు చెప్పారు. నాలుగవ ప్రణాళికలో ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని కూడా నొక్కి చెప్పారు.

ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజికి మంత్రి శ్రీ జగన్నాథరావు ప్రారంభోత్సవంచేయడానికి ముందు పోస్టుమాస్టర్ జనరల్ శ్రీ స్వామినాథన్ స్వాగతంపలుకుతూ విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలోవున్న మంగళగిరి, పెరంటి, రామవరప్పాడు, కొండపల్లి, నున్న [illegible] బాట ముస్తగు గ్రామాలకుకూడా ఈ సౌకర్యాన్ని విస్తరింపచేయుగలమని చెప్పారు.

గతసంవత్సరం విశాఖలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టామని, త్వరలోనే గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, రాజమండ్రిలో కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని శ్రీ స్వామినాథన్ తెలియజేశారు.

తంతితపాలాబోర్డు సభ్యుడు శ్రీ [illegible] దేవన్ ప్రసంగిస్తూ వచ్చేసంవత్సరం [illegible] గుంటూరు—విజయవాడల మధ్య [illegible] సంబంధాలను నెలకొల్పనున్నామని చెప్పారు.

విజయవాడ టెలిఫోన్ [illegible] సంఘం మంత్రి శ్రీ జగన్నాథరావుకు [illegible] పత్రం సమర్పించింది.

టెలిగ్రాఫ్‌శాఖ ఇంజనీరు శ్రీ ఎస్. కె. [illegible] వందనసమర్పణచేస్తూ— [illegible] ఆటోమేటిక్ పద్ధతికి మంత్రి శ్రీ జగన్నాథ [illegible] ప్రారంభోత్సవం చేయడం [illegible] ఈ పద్ధతిని [illegible] పర్చుకోగలరని తాను ఆశిస్తున్నానని అన్నారు.

టెలిఫోన్ డైరెక్టరీని అచ్చువేసి పెట్టినందుకు, తదితర ప్రముఖసంస్థలు సహాయ సహకారాలు అందించినందుకు శ్రీ దండపాణి వారికి అభినందనలు తెలియచేశారు.

అమెరికాలో ముగ్గురి భారతీయ డాక్టర్ల మృతి

రోడ్డు ప్రమాదంలో

ఫినెక్స్, జూలై 9:—అమెరికా అరిజోనా రాష్ట్రంలో గురువారంనాడు ఫోనెక్స్‌నగర ప్రాంతంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ డాక్టర్లు, వారిభార్యలు మరణించారు. మొత్తం మరణించిన ఏడుగురిలోను వీరు వున్నారు.

అమెరికన్ ఆస్పత్రులలో పనిచేస్తున్నవారు తమసెలవు రోజులనుగడపడానికి వీరు వచ్చారు. డాక్టర్లు ప్రయాణంచేస్తున్న కారు దారిలో ఢీకొనడంవల్ల ఈ దారుణసంఘటన సంభవించింది.

చనిపోయిన డాక్టర్లందరు ఉత్తరభారతానికి చెందినవారు.

లఘు పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థికసంస్థ

నెలకొల్పాలని బెంగుళూరుసభ విజ్ఞప్తి

బెంగుళూరు, జూలై 9:—అఖిలభారత లఘుపరిశ్రమల బోర్డు రెండురోజులపాటు ఇక్కడ సమావేశమై లఘుపరిశ్రమలఉద్యమం అభివృద్ధికై వివిధ సిఫారసులనుచేసింది. ఈ పరిశ్రమల ఆర్థిక అవసరాలను తీర్చడానికై కేంద్రంలో ప్రత్యేక ఆర్థికసంస్థను నెలకొల్పాలని బోర్డు సిఫారసు చేసింది. ముడి సరుకుల సరఫరా విషయంలో భారీ, లఘుపరిశ్రమల మధ్య విభేధం చూపరాదని బోర్డు కోరింది. ప్రస్తుత పెట్టుబడి పరిమితిని రూ 7.5 లక్షలకు పెంచాలని కూడా కోరింది.

వచ్చేఏడాది 9, 10 తరగతుల పాఠ్యగ్రంథాల జాతీయం

విద్యా మంత్రి వివరణ

హైదరాబాద్, జూలై 9:—వచ్చే ఏడాది 9, 10 తరగతుల పాఠ్య గ్రంథాలన్నింటిని జాతీయం చేయాలని ప్రభుత్వం సంకల్పించుకున్నదని విద్యామంత్రి శ్రీ బలరామరెడ్డి పేర్కొన్నారు. 8వ తరగతి పాఠ్యగ్రంథాలు జాతీయం చేయాలని ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నందువల్ల ఈఏడాది పాఠ్యగ్రంథాల విడుదలలోజాప్యం జరిగిందని ఆయన వివరించారు.

వచ్చే ఏడాది పాఠ్యగ్రంథాల విడుదలలో ఎట్టిజాప్యం జరగదని శ్రీ కూర్మాచార్యులు, శ్రీ యన్. శివరామకృష్ణయ్య గార్లకు మంత్రి హామీ ఇచ్చారు.

ఈనెలలోపుస్తకాలు విద్యార్థులకు సప్లయి చేస్తారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పబ్లిషర్లు జూలై 15 నాటికి పాఠ్యగ్రంథాలు సప్లయి చేయవలసివున్నది అని వివరించారు.

పాఠ్యగ్రంథాల సంపాదనకై 'రచయితల సంఘాన్ని' ఏర్పాటుచేయడానికికూడా ప్రభుత్వంనిర్ణయించినదని ఆయనచెప్పారు.

రాజోలిబండ పథకం క్రింద రైతుల బాధలు

శ్రీ వై. వి. కృష్ణారావు వివరణ

హైదరాబాద్, జూలై 10 :— రాజోలిబండ పథకంక్రింద యీ సంవత్సరం అక్రమసాగుకు రైతులపై మూడులక్షల రూపాయిల జరిమానా ప్రభుత్వం పెనాల్టీ విధించినట్లు శ్రీ వై. వి. కృష్ణారావు తెలియజేశారు. ఆయకట్టు నిర్ణయంలో సాగునీటి సరఫరాలో లోపం వలన రైతులు అనేక బాధలకు గురిఅవుతున్నారని తెలియజేశారు. నురుగునీటితో సాగుచేసిన భూములమీదనా, వచ్చే [illegible] కూడా పెనాల్టీ విధిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి

కొత్తగూడెం కేంద్రంవల్ల మెరుగుకాగల అవకాశం

న్యూఢిల్లీ, జూలై 10:— క్రిందటి సంవత్సరం అనావృష్టి కారణంగా విద్యుచ్ఛక్తి కొరత ఆరురాష్ట్రాలలో ఏర్పడినది. వీటిలో అన్ని రాష్ట్రాలలో పరిస్థితి అభివృద్ధిపొందినట్లు, ఇక్కడ వెలువడిన అధికార నివేదికలు తెలుపుతున్నవి.

1965 లో విద్యుచ్ఛక్తి ఉత్పాదనకు బాగా దెబ్బతగిలిన ఆరురాష్ట్రాలు:— ఆంధ్రప్రదేశ్, మద్రాసు, కేరళ, పంజాబు, రాజస్థాన్, మధ్యప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్‌లో తొలకరి వానలు సరిగా కురవడంలేదు. ఉదాహరణంగా, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టు మాచ్‌ఖండ్‌లో ఉత్పత్తిచేయగలదని అంచనావేసిన విద్యుచ్ఛక్తిలో 40 శాతంతగ్గింది. 1965 నవంబరు 21 వ తేదీనుంచి విద్యుచ్ఛక్తి వాడకంలో 20 శాతంమేరకు కోతప్రవేశపెట్టబడినది. 1966 జనవరి ఒకటినుంచి కోత 30 శాతానికి హెచ్చించారు. విద్యుచ్ఛక్తి కొరత కొంతవరకుసర్దుబాటు చేయడానికి మైసూరునుంచి మిగులు విద్యుచ్ఛక్తి రోజుకి రెండులక్షలయూనిట్ల వంతున అందజేయబడుతున్నది. కొత్తగూడెంలో 60 మెగావాట్ల మొట్టమొదటి ఉత్పాదన కేంద్రం పనిప్రారంభించడంతో పరిస్థితి చెప్పుకోతగినంతగా అభివృద్ధికాగలదనిభావిస్తున్నారు.

వానలకోసం ప్రార్థనలు

హైదరాబాద్, జూలై 10 :— దాదాపు వెయ్యిమంది మహమ్మదీయులు సికిందరాబాదు 'పెరేడ్ గ్రౌండ్సు'లో సమావేశమై, వానలకొరకు ప్రార్థనలు జరిపారు.

ఆల్వాల్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ఉద్ధరణ సంఘంవారు వానల నిమిత్తం దేవాలయ ఆవరణలో మహారుద్రయజ్ఞం జరుపుతున్నారు.

కాబూల్‌లో ఉపరాష్ట్రపతి

(1 వ పేజీ తరువాయి)

రాష్ట్రపతి ఆఫ్ఘన్ ప్రధానితో అన్నారు. ఆతరువాత శ్రీ జకీర్‌హుస్సేన్ సైనిక వందనం స్వీకరించారు. ఉభయ దేశముల జాతీయ గీతములు ఆలపించబడినవి.

ఆఫ్ఘన్ ప్రభుత్వం ముఖ్య ఉద్యోగులు, స్థానిక దౌత్య కార్యాలయాలవారు పరిచయం చేయబడ్డారు.

భారతఉపరాష్ట్రపతికిస్వాగతమిచ్చునిమిత్తం విమానాశ్రయానికి విచ్చేసిన ప్రముఖులలో ఆఫ్ఘన్ జాతీయ శాసన సభాధ్యక్షుడు శ్రీఅబ్దుల్ జహీర్ విదేశాంగమంత్రి శ్రీ నూర్‌అహ్మద్ ఇటెమేడి, శ్రీ ఆలీమహమ్మద్, కాబూలు మేయరు, గవర్నరుప్రభృతులు వున్నారు.

స్వాగత మర్యాదలు నడచిన తరువాత ఉపరాష్ట్రపతి కారుమీద అతిథిమందిరమైన 'గుల్‌ఖానా' కు చేరుకున్నారు. 5 మైళ్ల దారి పొడవునా ప్రజాసమూహం, ప్రధానంగా బాలబాలికలు బారులు తీర్చి హర్షధ్వానాలుచేశారు.

భారత ఉపరాష్ట్రపతి నేటి సాయంత్రం ఆఫ్ఘన్ ప్రధానిని కలుసుకుంటారు. తమ పర్యటనకాలంలో శ్రీ జాకీర్‌హుస్సేన్ ఖాన్ అబ్దుల్‌గాఫర్‌ఖాన్‌ను కూడా కలుసుకొనగలరని విశ్వసించబడుతున్నది.

గుంటూరులో మండిపోతున్న ధరలు

సామాన్యప్రజల జీవితం దుర్భరం అవుతున్న సూచనలు

గుంటూరు, జూలై 10:— కేంద్రప్రభుత్వం యిటీవల ప్రకటించిన రూపాయి విలువ తగ్గింపు విదేశాలలో ఎక్కువగావుంటుందిగాని, దానిప్రభావం అప్పుడే ఇక్కడ ప్రజలదైనందినజీవితంలో వెంటనేకనబడింది.

రోజురోజుకూ ప్రజావసరవస్తువులధరలు సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పెరిగిపోయినవి.

బియ్యంబస్తా ధర రూ 5 లు పెరిగిపోయింది. ఈ అదనుచూచుకొని కొంతమంది వర్తకులు సరుకును చీకటిమార్కెట్‌లోకి రవాణాచేశారు. ఈ జిల్లాలోనే బియ్యంధర పెరిగితే రాయలసీమ, ఇతరతరుగు జిల్లాల్లో ఇక్కట్లు చెప్పనక్కరలేదు. ఇకపోతే మన దొడ్లలో, పొలాల్లో, తోటల్లోపండే కూరలధరలు విపరీతంగా పెరిగిపోయినవి.

ఈ పట్టణంలో నివసిస్తున్న షుమారు 2,50,000 ల ప్రజలకు పాలు, పెరుగు దొరకడం కరవైపోయింది. పురపాలకసంఘం, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు కల్తీపదార్థాలనుగురించి పట్టించుకోనడంలేదు. వీరి మామూళ్ళ వసూలు మీదయున్నశ్రద్ధ ప్రజల ఆరోగ్యం కాపాడడానికి వినియోగించడంలేదు. నీళ్లపెరుగు శేరు అనే నాలుగు చిన్నపాలడబ్బాల కొంతమానంశేరు ఒకరూపాయిఅమ్ముతున్నారు. గట్టిపెరుగుకు రూ 1—50 పైసలు ధర పెట్టవలసివస్తున్నది.

ఇకపోతేపాలు ఈ పట్టణ ప్రజలకు కనీసం 1.5 లక్షలశేర్లు అయినా రోజుకు కావలసివస్తుంది. శేరుకు రెండుశేర్లనీళ్లు కలిపి పాలు బజారులో నిర్భయంగా అమ్ముతున్నారు. పాలలోనీళ్లు, లేక నీళ్లలోపాలుకలిపి తెల్లని ద్రవపదార్థం అమ్ముతున్నారాయనేఅనుమానం ప్రజలకు కల్గుతున్నది. ఒక్కరవ్వ ఇంటియజమానురాలు పాలమనిషినిపాలునీళ్ళుగా వున్నవని ఖాతావాళ్లను అడిగితే వీరువెంటనే మానివేసి ప్రజలను నానా ఇక్కట్లకు గురిచేస్తున్నారు. పురపాలకసంఘంవారు ఏర్పాటుచేసిన బజారుకొళాయిలు పాలవారు నీళ్లుకలపడానికి చాలసదుపాయంగాయున్నవి. రైలుస్టేషను వద్ద, బస్సుస్టాండువద్ద పల్లెలనుంచి డబ్బాలలో, బిందెలతోతెచ్చిన పాలల్లోనీళ్లు పట్టపగలు కలపడం [illegible] నేవున్నారు. ఈ పాలకొరత తీర్చడానికి విజయవాడ మాదిరి ప్రభుత్వమే సహకారసంఘంద్వారా పాలు సరఫరా చేస్తేబాగుంటుంది. గుంటూరులో యున్న సహకారసంఘంవారి పాలుకూడా నగానికి నీళ్లతో అమ్ముతున్నారు.

రోజువాడకానికి అవసరమయిన కందిపప్పు, పెసరపప్పు ఒక కిలోకి 20 నుంచి 25 పైసలకు పెరిగినది.

ఈ ధరలపెరుగుదల ఆదనుగా చూచుకొని కొన్ని హోటలు యజమానులు కారం, తీపి ధరలు పెంచారు. అయితే 6 మాసాలక్రితం కాఫీ, ఇడ్లీధరలు 15 నుంచి 20 పైసలకు పెంచగా విద్యార్థుల ఆందోళనవల్ల మళ్ళీతగ్గించారు.

అధికోత్పత్తికి సమాజాభివృద్ధి విస్తరణసభ సూచనలు

హైదరాబాద్, జూలై 10 :—దేశంలో అధికోత్పత్తి సాధనకై హైదరాబాదులో నిన్న జరిగిన సమాజాభివృద్ధి విస్తరణ సమావేశం ఈ క్రింది సూచనలు చేసింది.

1. గ్రామసేవకులకు శిక్షణఇచ్చే నిమిత్తం రాష్ట్ర రాజధానులలో అనుభవజ్ఞులైనసిబ్బందితో సహా సీనియర్ అధికారులందరినీ వినియోగించాలి.

2. కొత్త భవనాలను నిర్మాణం చేయరాదన్న నిషేధాన్ని వెన్వెంటనే తొలగించాలి. శిక్షణ కేంద్రాలకు అవసరమైన కొత్త భవనాలను నిర్మించాలి.

3. ట్రైనింగ్ పొందే అన్నితరగతుల వారికి నెలకు రు 65 లు 'స్టైపెండ్' ఇవ్వాలి.

4. అగ్రికల్చర్ బి. యస్ సి. తో సమానంగా గ్రామసేవకులు ఉన్నత శిక్షణ పొందడానికై నిధులను కేటాయించనిరాష్ట్రాలువెన్వెంటనే నిధులను కేటాయించాలి.

5. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లోని ప్రధానమైన అధికారులను వివిధ పథకాలను పరిశీలించే నిమిత్తం విదేశాలలో శిక్షణకు పంపాలి.

6. గ్రామసేవకుల శిక్షణకేంద్రాలను అన్ని రాష్ట్రప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరలో శాశ్వతప్రాతిపదికపై నెలకొల్పాలి.

7. గ్రామసేవకులు, గ్రామసేవికలను ఒకే శాఖ క్రింద వుంచాలి. రాష్ట్ర స్థాయిలో మహిళలు, బాలల కార్యక్రమాలనుపర్యవేక్షించే బాధ్యతను శిక్షణ పొందిన ఒక ''లేడీ ఆఫీసర్'' ను నియమించాలి.

13. వ్యవసాయంచేసుకునే స్త్రీలకు శిక్షణ ఇవ్వడానికి వీలుగా, ముస్ముందు గ్రామసేవికలకు ముఖ్యసేవికలకు హెచ్చురాలుబడిగల పంటలను గురించి శిక్షణ ఇవ్వాలి.

14. ప్రతిరాష్ట్రంలో రైతుల శిక్షణ పథకం వెన్వెంటనే ప్రారంభించాలి. సకల సౌకర్యాలు ఉంటే వ్యవసాయ కళాశాలలు పరిశోధనా కేంద్రాలవంటి సంస్థలలోమాత్రమే రైతులకు శిక్షణ ఇవ్వాలి.

15. రైతులశిక్షణ అనంతరం ప్రతిగ్రామంలోను హెచ్చు రాలుబడిగల పంటలనుగురించి గోష్ఠి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

16. హెచ్చు రాలుబడి గల పంటలను గురించి బ్లాక్, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో శిక్షణ కార్యక్రమం చేపట్టాలి.

17. అధిక వ్యవసాయ ఉత్పత్తిలో సహకరించడానికై 5 కోట్లమంది గ్రామీణ యువకులను సమీకృతం చేయాలి.

వెనుకబడిన తరగతుల జాబితా

మున్నూరు కాపులను చేర్చనందుకు నిరసన

హైదరాబాద్, జూలై 10:—ఇతరవెనుకబడిన తరగతుల జాబితాలో మున్నూరు కాపుకులాన్ని చేర్చనందుకు నిరసన తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కౌన్సిల్ నేడు సమావేశమై తీర్మానించింది.

హైదరాబాదు వెనుకబడిన తరగతుల [illegible] యేషన్— [illegible] ఈ కౌన్సిల్ [illegible] లను ఆ [illegible] త్వం ఈ [illegible] చేసిందని ఆయన అన్నారు.

కలకత్తా, జూలై 10:— స్థానిక వనస్పతి ఫ్యాక్టరీలు, టోకువర్తకులు, చిల్లర వర్తకులు ఉత్సాహంతోకొనుగోలు చేయడానికి ముందుకు రానందున శనివారం వేరుసెనగనూనె ధరలు కొంత తగ్గుముఖం పట్టినవి.

సంగ్రహ ప్రకటనలు

కనపడుట లేదు

మా అబ్బాయి బోసుబాబు అనే సత్య నారాయణ మతి స్థిమితములేక నెల్లకీతం యింట్లోనుంచి వెళ్ళిపోయినాడు. వయస్సు సుమారు 20, ఎత్తు 5' చామనఛాయ, ముఖాన కాల్పువున్నది, ఆచూకీ తెలిపినవారికి బహుమతి యివ్వగలను.

పెద్దిరెడ్డి వీరయ్య,
తెంగినపూడి, కైకలూరు తాలూకా, కృష్ణా.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED, PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

EDUCATIONAL

ది రాయలసీమ వెల్ఫేర్ టెక్నికల్ కాపేజీ ఇండస్ట్రియల్ ట్రెయినింగు స్కూలు, కడప

ఈ దిగువ కోర్సులందు టెక్నికల్ టీచర్లుగా (క్రాఫ్ట్) శిక్షణ పొందగోరువారు క్రింది అడ్రసుకు నమూనా దరఖాస్తు ఫారంలకు వ్రాయండి.

1. డ్రాయింగ్ [లోయర్ అండ్ హయ్యర్] 2 సం. లు.
2. కార్పెంటరీ అండ్ కాబినెట్ మేకింగ్ 3 సం. లు.
3. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ 2 సం. లు.
4. సంగీతము 3 సం. లు.

13 సం. ములనుండి 23 సం. ల లోపు వయస్సుగలిగి 5 వ తరగతినుండి 8వ తరగతివరకూ చదివిన, స్త్రీ పురుషులు శిక్షణ పొందుటకు అర్హులు. దరఖాస్తు ఫారములకు తమ అడ్రసు, పోస్టలు కవరు పంపవలెను. 20—7—66 లోగా దరఖాస్తులు మా కార్యాలయం చేరవలెను. హాస్టలు వసతి కొద్దిమందికి మాత్రమే కలదు.

కరస్పాండెంటు,
5/135 కోటగడ్డ వీధి, కడప.

ఔషధములు

మధుస్నుహి రక్తశుద్ధి లేహ్యం

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, వల్లరోగి రంగుమచ్చలు, తిమ్మెరలు, గజచర్మము, మావని పుండ్లు, శోభిమచ్చలుహరించును. 20దినముల మందు రు. 5. పోస్టేజి రు. 2, చరకాశ్రమం ఫార్మసీ, నాగేశ్వరరావు పంతులురోడ్డు విగ్రహం వద్ద, గాంధీనగరం సెంటరు, విజయవాడ—3.

[illegible]

[illegible] P.U.C., H.S.C., S.S.L.C., and MATRIC Passed or failed (boys and girls) కు శిక్షణయివ్వబడును. 1 రు ఎం. ఒ. పంపిన ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫారము అడ్మిషనుకు పంపబడును.

Principal B.T. & T.T. College Brodipet Guntur-2. (Regd By Govt.)

నోటిఫికేషన్

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు

ప్రజలకు యిందుమూలముగ తెలియపరచునదేమనగా, ప్రయివేటుగా హాజరయేందుకు యూనివర్సిటీచే అనుమతింపబడిన అన్నిపరీక్షల సంబంధించి ఎక్జామినేషన్ ఫీ 1967 మార్చి పరీక్షలనుంచి రు. 50 —ల నుంచి రు. 75 —లకు పెంచబడినది.

రుసుములలో మార్పులు వగైరా జరిగిన కారణంగా దరఖాస్తు ఫారములు ఆలస్యంగా సప్లయికావడంవల్ల 1967 మార్చి పరీక్షలకు మాత్రమే దరఖాస్తులు తీసుకొను కడపటితేదీలు దిగువ తెలిపిన ప్రకారం వాయిదా వేయబడినవి.

విశిష్ట రుసుము రు. 75 — చెల్లించుటకు కడపటి తేదీ —1 సెప్టెంబరు.
లేటు ఫీ రు. 5 —లతో —2 నుంచి 10 సెప్టెంబరు.
లేటు ఫీ రు. 10—లతో — 11 నుంచి 30 సెప్టెంబరు.
లేటు ఫీ రు, 35 —లతో — 1 నుంచి 31 అక్టోబరు.

31—10—66 తరువాత దరఖాస్తులు ఏపరిస్థితులలోను అంగీకరింపబడవు. అట్టి దరఖాస్తులు ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు లేకుండా నిరాకరింపబడును.

అట్టి పరీక్షలకు సంబంధించిన ఎప్లికేషన్ ఫారం ఖరీదు రు. 1 — [ఒకరూపాయి మాత్రమే] అభ్యర్థులు వాల్తేరు పోస్టాఫీసులో చెల్లింపబడునట్లు "వాల్తేరు, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రారు" పేరున రు. 1 —కు క్రాసుచేసిన పోస్టల్ ఆర్డరుస్ను, స్వంత అడ్రసువ్రాసి స్టాంపు అంటించిన 9"×4" సైజు కవరున్ను పంపవలెను. ఫారము రిజిష్టరు పోస్టుతో కావలసినవారు తగినంత స్టాంపులు అంటించినకవరు పంపవలెను. క్రాసు చేసిన పోస్టల్ ఆర్డర్‌తప్ప ఇతరత్రా ఏవిధముగాను సొమ్ము తీసుకొనబడదు. భారీగా ఫారములు కావలసినచో రిక్విజిషనుతో వాటి ఖరీదు ముందుగా చెల్లించవలెను.

పై రెండూ ఎంక్లోజర్లు లేకుండా పంపే రిక్విజిషనులు గమనింపబడవు.

సి వి. వి. శేషగిరి,
రిజిస్ట్రారు.

కావలెను

శ్రీ వివేకానంద విద్యాలయము — కంకటపాలెం [వయా] స్వర్ణపురము, బాపట్ల తాలూకా.

మావిద్యాలయంలో ప్రిమెట్రిక్, మెట్రిక్ విద్యార్థులకు లెక్కలు, తెలుగు, సైన్సు సబ్జెక్టులు బోధించుటకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వెంటనే కావలయును. కరస్పాండెంటు.

సెంట్ ఆంథోనీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు, ఆదోని,

బి. ఏ. బి. ఇడి., టీచరు 7 వ తరగతికి కావలెను. బి. ఇడి ఉద్యోగం మంజూరు అయే వరకు సాధారణ జీతము. రిటైరయినవారు కూడా దరఖాస్తులు పెట్టవచ్చును.

కరెస్పాండెంటు.

ఏజంట్లు కావలెను

1967 కాలెండర్ల మా బ్రహ్మాండమైన డిజైన్లకు ఆర్డర్లు సేకరించుటకు అనుభవముగల ఏజంట్లు కావలెను. షరతు, నిబంధనలకు వ్రాయండి.

**Srinivas Art Enterprises,
120, North Car Street, Sivakasi.**

టెండరు ప్రకటన

పొదిలి పంచాయతి

1966వ సంవత్సరము జూలై నెల 22 వ తేది శుక్రవారం సాయంత్రం 3 గం. వరకు 1966—67 సంవత్సరమునకు పొదిలి పంచాయతీకి కావలసియున్న స్టేషనరీ సామానులు, లైటింగు సామానులు, తెల్లకిరసనాయిల్, స్పిరిటు, అగ్గిపెట్టెలు, సిమెంటు డస్టుబిన్నులు వగైరా సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు అందుకొనబడి అదే రోజు సాయంకాలము 3—15 గంటలకు హాజరైన వారి యెదుట తెరువబడును. తదితరవివరములు ఆఫీసుపనిచేయుకాలమందు తెలుసుకొనవచ్చును. డిపాజిట్టులేనివి, సకాలములో రానివి అంగీకరించబడవు. ఏపరిస్థితులలోనైన సీల్డు టెండర్లు పంచాయతీవారు ఆమోదించ వచ్చును లేక రద్దు చేయవచ్చును.

		ధరావత్తు:
1.	స్టేషనరీ సామానులు	రూ 10 00
2.	లైటింగు సామానులు	రూ 30.00
3.	తెల్లకిరసనాయిల్	రూ 70.00
4.	స్పిరిటు, అగ్గిపెట్టెలు	రూ 5 00
5.	సిమెంటుడస్టుబిన్నులు సైజు 3'×4'—10	రూ 50.00
6.	పబ్లిక్‌హెల్తు కన్సర్వెన్సీఆర్టికల్సు	రూ 10 00

ఎ. వి. ఎన్. గోపాలకృష్ణమూర్తి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

టెండరు

నిజాం సుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్

కావలసిన సుమారు 1000 ఎం. టన్నులు సప్లయి చేయడానికి సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. వివరములుగల స్పెసిఫికేషనులు, టెండరు ఫారములు షరతులు రు 2— మనిఆర్డరుద్వారాగాని పోస్టల్ ఆర్డర్ ద్వారాగాని నగదుగాగాని చెల్లించి ఈఆఫీసు నుంచి పొందవచ్చును. టెండర్లు మా షరతు నిబంధనల ప్రకారం, రు. 1000 ధరావతు సొమ్ముతో 25—7—66 వరకు ఏ. పి. నిజామాబాద్, సి. రైల్వే, షకర్‌నగర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మేనేజింగు డైరెక్టరు అడ్రసుకు పంపవలెను.

అసిస్టెంటు పర్చేజి ఆఫీసరు,
నిజాం సుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్,
షకర్ నగర్.

టెండరు నోటీసు

పోలవరం గ్రామ పంచాయతి

పశ్చిమగోదావరిజిల్లా, పోలవరం గ్రామపంచాయితీలోని ఈక్రిందనుదహరించిన పనులు చేయుటకుగాను ది 20—7—1966సం.రం తేదీ సాయంత్రం 4 గంటలవరకునదరుపంచాయితీ ఎగ్జిక్యూటివ్‌ఆఫీసరు వారి వలనగాని, వారి అధికారము పొందిన మరియొకరివలనగాని టెండరు తీసుకొనబడును. టెండరు దాఖలుపరచువారు షెడ్యూలులోని డిపాజిట్టులు కట్టి టెండరుదాఖలు చేసుకొనవలెను. డిపాజిట్టు కట్టని టెండర్లు అంగీకరించబడవు. ఇతరవివరములు పంచాయతీ ఆఫీసుపనిచేయుకాలమందు తెలిసికొనవచ్చును.

1. జగన్నాథపేటపక్కా డ్రయిను కట్టుటకు [రివిట్‌మెంటు] చేయుటకు గాను
   ఎస్టిమేటు 2000. 00
   ధరావత్తు 100. 00
2. పంచాయితీ ఏరియాలోని హరిజనవాడలో పక్కాడ్రయిను కట్టుటను గురించి.
   ఎస్టిమేటు 950. 00
   ధరావతు 50. 00
3. పిల్లా వెంకన్న గారి వీధి రెండవ సైడు పక్కాడ్రయినుకట్టుటకుగాను—
   ఎస్టిమేటు 1500. 00
   ధరావతు 75. 00
4. హరిజనవాడలోని మెయిన్ వీధి రిపేరు చేయుటకు
   ఎస్టిమేటు 1100.00
   ధరావతు 55.00

సి. సూర్యనారాయణ,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండర్లు

చోడవరం గ్రామ పంచాయతీ

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది యేమనగా చోడవరం గ్రామపంచాయితీకి యీదిగువ పనులు చేయించుటకు సీలువేసిన టెండర్లు కార్యనిర్వహణాధికారికి తే. 18—7—66 ది సాయంత్రము 4—00 గంటలలోగా దాఖలుచేయవలెను. 100 కి రు. 5.00 చొ. ఇఎమ్‌డి డిపాజిట్టు చెల్లించి రశీదుతో సహా దాఖలు చేయవలెను. డిపాజిట్టులేని టెండర్లు ఆమోదించబడవు.

1. బొల్లవీధి రోడ్డుకు మెటలు వేయించుట
   ఎస్టిమేటు మొత్తం రు. 1650.00
2. బంగమువీధి రోడ్డుకు మెటలు వేయించుట.
   ఎస్టిమేటు మొత్తము రు. 1600.00
3. సకురువీధి రోడ్డు మెటల్ వేయించుట
   ఎస్టిమేటు మొత్తము రు. 1000.00
4. యరకలవీధి రోడ్డుకు మెటలు వేయించుట.
   ఎస్టిమేటు మొత్తము రు. 1500.00
5. గవరవరం — చోడవరం రోడ్డునుండి గూనూరి వెంకటరమణ ఇంటివరకు రోడ్డు వేయించుట,
   ఎస్టిమేటు మొత్తము రు. 800.00
6. సకురువీధి కల్వర్టు నుండి సున్నపుబట్టీ వరకు సిమెంటు కాలువ కట్టించుటకు
   ఎస్టిమేటు మొత్తం రు. 4250.00
7. అన్నవరం రామకోవెల నుండి జిల్లాపరిషత్ రోడ్డువరకు మెటలు రోడ్డు వేయించుటకు.
   ఎస్టిమేటు మొత్తం రు. 1050.00
8. చోడవరం గవరవరం రోడ్డునుండి తామర చెరువు రోడ్డుకు మెటలురోడ్ [3 వ వార్డు].
   ఎస్టిమేటు మొత్తము రు. 2100.00
9. చినబజారు జంక్షన్‌నుండి యడ్లవీధి రామకోవెల వరకు మెటలు రోడ్డు వేయించుట.
   ఎస్టిమేటు మొత్తము రు. 1500.00
10. పిల్లానారి కాలనీరోడ్డు మెటలు వేయించుటకు
    ఎస్టిమేటు మొత్తము రు. 4500.00
11. చావలవారి వీధి రోడ్డు మెటలింగ్ చేయించుటకు
    ఎస్టిమేటు మొత్తము రు. 2200.00
12. ఫకీరుసాహెబ్ పేట బ్రాహ్మణ వీధి రోడ్డు మెటలు వేయుటకు.
    ఎస్టిమేటు మొత్తము రు. 1850.00
13. పి. ఎస్. పేటలో దన్నువారి వీధి రోడ్డుకు మెటలు వేయించుటకు
    ఎస్టిమేటు మొత్తము రు. 1300.00
14. బంగారమ్మపాలెం చాకలివీధి రోడ్డుకు మెటలు వేయించుటకు.
    ఎస్టిమేటు మొత్తము రు. 3100.00
15. కంపోస్టు యార్డుకు రోడ్డు వేయించుట.
    ఎస్టిమేటు మొత్తము రు. 3400.00
16. మంగలివీధి రోడ్డుకు మెటలు వేయించుట.
    ఎస్టిమేటుమొత్తము రు. 1050.00
17. [illegible] పేటలో హరిజన [illegible] బాగు చేయించుట.
    ఎస్టిమేటు మొత్తము రు. 650.00

(సం) ఇ యస్. ప్రకాశరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

టెండరు నోటీసు

పిడుగురాళ్ల గ్రామ పంచాయతి

పిడుగురాళ్ల గ్రామ పంచాయతి తాలూకు ఈ క్రిందచూపిన వివరముల ప్రకారముపనులు వగైరా నిర్వహించుటకు సీలువేసిన టెండర్లు ఈక్రింద సంతకము చేయబడినవారిచే గ్రామ పంచాయితీ ఆఫీసువద్ద ది 15. 7. 66 సా: 3 గం. వరకు తీసికొనబడి అదేరోజు 3.30 ని: తెరువబడును. మిగతా వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొన వచ్చును.

1. హరిజనవాడలో మంచినీటిబావి త్రవ్వకం
   ఎస్టిమేటు మొత్తం రు 5000
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 250.00
2. జంగంచిన వెంకటేశ్వర్లు ఇంటివద్దనుండి హైవేరోడ్డువరకు 6" సిమెంటుకాల్వలు
   ఎస్టిమేటుమొత్తం రు 5000.00
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 250.00
3. మద్దు మాధవరావు ఇంటివద్దనుండి వి.వి. సుబ్బయ్య యింటివరకు 6" సిమెంటు కాల్వలు నిర్మించుట.
   ఎస్టిమేటు మొత్తం రు 3000.00
   చెల్లించవలసినడిపాజిట్టు రు 150.00
4. కుంచం సర్వయ్య సత్రంలో భావిత్రవ్వుట
   ఎస్టిమేటుమొత్తం రు 3000.00
   చెల్లించవలసినడిపాజిట్టు రు 150.00
5. కె. పున్నయ్య యింటివద్దనుండి గంగిరెడ్డి పాటి మస్తాన్‌దొడ్డివరకు గ్రావెల్ రోడ్డు
   ఎస్టిమేటుమొత్తం రు 2600. 00
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 130.00
6. గంగిరెడ్డివారి భావివద్దనుండి డి. అనంతరామయ్య ఇంటివరకు గుంటలు పూడ్చి, గ్రావెల్‌రోడ్డు.
   ఎస్టిమేటుమొత్తం రు 2300.00
   చెల్లించవలసినడిపాజిట్టు రు 115.00
7. కంచిరాజు వారి భావివద్దనుండి పి. శీతారామయ్య యింటివరకు గ్రావెల్ రోడ్డు మరియు 6"సిమెంటు కాల్వ నిర్మించుటకు
   ఎస్టిమేటుమొత్తం. రు 1600.00
   చెల్లించవలసినడిపాజిట్టు రు 80.00
8. యక్కల రాఘవయ్య యింటివద్ద నుండి విసాల యిన్‌స్టిట్యూట్ యింటివరకుమెటల్ రోడ్డువేయుటకు
   ఎస్టిమేటుమొత్తం. రు 1000.00
   చెల్లించవలసినడిపాజిట్టు రు 50.00
9. 1966—67సం:కు కావలసిన స్టేషనరీ సామానులు సప్లయిచేయుటకు.
   చెల్లించవలసిన డిపాజిట్టు 20. 00

(సం) యం. మల్లారెడ్డి, బి. ఏ.,
ఎగ్జిక్యూటివ్‌ఆఫీసరు.

జెనీవాసభ ఏర్పాటు ప్రతిపాదనకు చైనా తిరస్కృతి

పెకింగ్, జూలై 10 :—

అమెరికా తన సాయుధ దళాలను దక్షిణ వియత్నాంనుండి ఉపసంహరించుకుంటే తప్ప, వియత్నాం సమస్యపై తిరిగి జెనీవామహాసభను ఏర్పాటుచేసే అవకాశం లేదని చైనా నిన్నరాత్రి స్పష్టంగా ప్రకటించింది.

చైనీస్ ప్రధాని శ్రీ చౌఎన్—లై నిన్న రాత్రి ఒక ప్రసంగంచేస్తూ వియత్నాం సమస్యపై భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేసిన ప్రతిపాదనను గురించి ప్రస్తావించారు.

భారత ప్రధాని చేసిన ప్రతిపాదన, వియత్నామ్ ప్రజల శౌర్య స్థైర్యాలను వమ్ముచేసి వారిని నిర్వీర్యులను చేయడానికి, అమెరికాకు ఆవిధంగా సహాయపడడానికిమాత్రమే ఉద్దేశించబడినదని ఆరోపించారు.

వియత్నాం సమస్యపై రెండు వారాలపాటు జరిగిన ఆఫ్రో-ఏషియన్ రచయితలసభ ముగిసిన సందర్భంలో, ఏర్పాటు చేయబడిన ఒకవిందులో శ్రీ చౌఎన్—లై ప్రసంగించారు.

"అమెరికా తన సాయుధ దళాలను వియత్నాంనుండి నిర్నిబంధంగా తక్షణమే, పూర్తిగా, మొత్తంగా ఉపసంహరించుకోవాలి. అమెరికా తన సాయుధ దళాలను ఉపసంహరించనిదే తిరిగి జెనీవాసభను ఏర్పాటుచేయడం అన్నది కలలోమాట" అని ఉద్ఘాటించారు చైనీస్ ప్రధాని.

వియత్నాం సమస్యపై తక్షణమే జెనీవా సభను ఏర్పాటు చేయాలని భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, సోవియట్ యూనియన్, బ్రిటన్‌లను మొన్న గురువారంనాడు కోరిన విషయం పాఠకులకు విదితమే.

"వియత్నాంలో తుదివరకూ పోరాడగలమని అమెరికా ప్రకటిస్తున్నది. దీనినిబట్టి వియత్నాం ప్రజలు తనకు దాసోహం అనవలెనని అమెరికాఉద్దేశ్యంఅయినట్లు, లేకపోతే వియత్నాంను సర్వనాశనం చేయదలచినట్లు స్పష్టమవుతున్నది. కానీ అమెరికా తన లక్ష్యాన్ని ఎన్నటికీ నెరవేర్చుకోజాలదు. ఎట్టివిపత్కర పరిస్థితులు వచ్చినాసరే. మిన్నువిరిగి మీద పడినాసరే — వియత్నాం ప్రజలు అంతిమ విజయాన్ని సాధించేవరకూ వారిపక్షాన నిలబడడానికి, వారికి సర్వవిధాలా సహాయంచేయడానికి చైనా కంకణం కట్టుకున్నది" అని ప్రకటించారు శ్రీ చౌఎన్—లై.

సోవియట్ నాయకులు వియత్నాం ప్రజలకు బాహాటంగా ద్రోహం తలపెట్టారని చైనీస్ ప్రధాని ఆరోపించారు. "హనోయ్, హైఫాంగ్ పరిసరాలలో అమెరికా బాంబులు ప్రయోగించి సంతమాత్రాన అమెరికా—సోవియెట్ సంబంధాలకు భంగం వాటిల్లబోదని, నిరాయుధీకరణ ఒడంబడికకు రావడానికిఇది అవరోధంకాదని సోవియెట్ నాయకులు ప్రకటించారు. ఇంతకంటె ద్రోహం ఇంకేమున్నది?"— అన్నారు శ్రీ చౌఎన్—లై.

వియత్నాం విషయంలో సోవియెట్ నిర్వహిస్తున్న పాత్రను గురించి నిశితంగా విమర్శిస్తూ రచయితల సభలో చైనీస్ నాయకులు ప్రసంగాలు చేయడం ఇది నాల్గవసారి.

హైఫాంగ్ రేవులోని రష్యన్ నౌకలపై దాడికి బెదిరింపు

అమెరికాపై మాస్కో నిందారోపణ

మాస్కో, జూలై 10:— గత గురువారం నాడు ఉత్తరవియత్నాంలోని హైఫాంగ్ రేవులోవున్న ఒక సోవియెట్ వాణిజ్యనౌకపై విమానదాడిజరిపి, ఆ నౌకకు, అందులోని నావికులకు ప్రమాదంతెచ్చిపెట్టడానికి బెదిరించిందని రష్యా నేడు అమెరికాను నిందించింది.

ఈ కవ్వింపుచర్యలు స్వేచ్ఛా నౌకాయానసూత్రాలకుపూర్తిగా విరుద్ధమని యిక్కడి అమెరికన్‌రాయబారి కార్యాలయానికి అందజేసిన సందేశంలో సోవియెట్ విదేశాంగశాఖ అన్నట్లు టాస్ వార్తాసంస్థ ప్రకటించింది.

గత గురువారంనాడు హైఫాంగ్ దగ్గరగావున్న పెట్రోలు డిపోలపై అమెరికన్ విమానాలు జరిపినది రెండవదాడి. మొదటిదాడి జూన్ 29 న జరిగింది.

దాడిలో పాల్గొన్న వైమానికులు రేవుకు చేరువగా పెట్రోలు డిపోలున్న ప్రాంతంలో ఏ ఓడలు కనిపించలేదని అన్నారు. అయితే హార్బర్ వెలుపల మూడు ఓడలు లంగరు వేసుకొని వున్నవన్నారు.

అమెరికన్ విమానాలు దాడిజరిపిన లక్ష్యాలకు ఈ ఓడలు ఎంతదూరంలోవున్నదీ తెలియదు.

రేవులోవున్న సోవియెట్ నౌకలపై పరపాటున దెబ్బతీసి, ఉత్తరవియత్నాంకు సోవియెట్ సహాయం ఎక్కువగాజరిగే ప్రమాదాన్ని వారించాలన్న అభిప్రాయంతోనే హైఫాంగ్‌పై అమెరికన్ విమానదాడులు పరిమితంగా జరగడానికి కారణమని వాషింగ్టన్‌లోని అమెరికన్ వర్గాలవారు అన్నారు.

బ్రిటిష్ ప్రధాని సతికి 'ఇజ్వెస్తియా' పారితోషికం

లండన్, జూలై 10 —

బ్రిటిష్‌ప్రధాని సతీమణి శ్రీమతి మేరీవిల్సన్‌కు సోవియెట్ వార్తాపత్రిక 'ఇజ్వెస్తియా' ఒకచెక్కును పంపింది. అయితేదీనిపై ఎంతడబ్బు ఇవ్వాలో తెలుపలేదు. బ్రిటిష్‌ప్రధాని గత ఫిబ్రవరిలో మాస్కో వచ్చినపుడు శ్రీమతి మేరీ విల్సన్ పద్యం ఒకదానిని ఆ పత్రిక ప్రకటించి, పారితోషికంగా ఈ చెక్కును పంపింది.

"బాంబుతర్వాత" అనే ఈ పద్యం మూడేళ్లక్రితమే ఇంగ్లాండులో ప్రచురింప బడింది.

ఈ చెక్కును ఒక ధర్మసంస్థకు విరాళంగా ఇచ్చారు.

మిత్రరాజ్యసమితిలో ఇండొనీసియా పునఃప్రవేశ సమస్య

జకార్తా ప్రకటన

జకార్తా, జూలై 10 :— కొత్త మంత్రివర్గాన్ని ఏర్పరచిన పిదప ఇండొనీసియా తిరిగి మిత్రరాజ్య సమితిలో చేరగలదని ఇండొనీసియా విదేశాంగ మంత్రి శ్రీ ఆదమ్‌మాలిక్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

కొత్త మంత్రివర్గం ఏర్పాటు ఇండొనీసియా స్వాతంత్ర్య దినోత్సవానికిముందుగానే — అనగా ఆగస్టు 17 కు లోగానే పూర్తికాగలదని, ఇలా పూర్తి చేయాలని ఈ వారం మొదట్లో పీపుల్స్ కాంగ్రెస్ ఆదేశించినదని ఆయన అన్నారు.

విజ్ఞానశాస్త్ర పరిశోధనకు ఫెలోషిప్‌లు

అభ్యర్థుల నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 10:— 1966—67 లో విజ్ఞానశాస్త్ర విషయాలలో సీనియర్ రీసెర్చి ఫెలోషిప్పులకు 24 మంది అభ్యర్థులను, జూనియర్ ఫెలోషిప్పులకు 66 మంది అభ్యర్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎన్నికచేసింది.

సీనియర్ ఫెలోషిప్ అభ్యర్థులకు రు 500, జూనియర్ అభ్యర్థులకు రు 300 [సంవత్సరానికి] ఇస్తారు.

సభలు—సమావేశాలు

1965 సంవత్సరము తెలుగు సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమి వార్షిక జాతీయ బహుమతిని పొందిన ఆచార్య శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారిని అభినందించుటకు 11—7—66 సోమవారం సా. 6—30 గం. లకు హైదరాబాద్ కళాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన అభినందన సమావేశం యేర్పాటుచేయబడింది. ఈసమావేశానికి శ్రీ [illegible] అధ్యక్షత వహిస్తారు.

వియత్నాంపై భారత ప్రధాని ప్రతిపాదనలు

సమితివర్గాల సమర్థన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

మిత్రరాజ్యసమితి, జూలై 10:— వియత్నాంలో శాంతిని సాధించే విషయంపై భారత ప్రధాని చొరవ తీసుకుని చేసిన ప్రతిపాదనలు కొంత ఆలస్యమైనప్పటికీ, సమయానుసన్యంగా ఉన్నవని మిత్రరాజ్య సమితిలోని ఆఫ్రికన్ వర్గాల నాయకులు యిక్కడ హర్షం వ్యక్తం చేశారు.

వియత్నాం యుద్ధం ప్రపంచంలోని బడుగు దేశాల ఆర్థికాభ్యున్నతికి తీరని ప్రమాదంగా పరిణమించిందని, వియత్నాంలో శాంతి సాధనకై అలీన దేశాలు ప్రత్యేకమైన చొరవ తీసుకుని కృషిస్తేనే ఈ దేశాల వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం నెలకొనగలదని వీరు అన్నారు.

సోవియెట్‌వర్గాల వైఖరి

సోవియెట్ వర్గాల వారుకూడా ఇండియా సూచనల పట్ల సౌముఖ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనల వివరాలను గురించి చర్చించడానికి వారు ఇష్టపడడంలేదు.

వియత్నాం వ్యవహారంలో అలీన రాజ్యాలు నిర్వహించే పాత్ర గత యేడాది కయిరోలో అలీన రాజ్యాల సభ చేసిన ప్రకటనలోని అంశాలకు అనుగుణ్యంగా ఉండాలని వారు నొక్కి వక్కాణించారు.

ఎన్నికలపొత్తు కూడదు

ఎర్నాకుళం, జూలై 10:— కాంగ్రెస్ సిద్ధాంతాలకుగాని, ఆశయాలకుగాని, కార్యక్రమాలకుగాని తోడ్పడని రాజకీయవర్గాలతో లేక పార్టీలతో ఎన్నికల ఒప్పందం సంగతి తలపెట్టవలదని అఖిల భారత కాంగ్రెస్ కోశాధికారి శ్రీ అతుల్యఘోష్ నేడిక్కడ కేరళ కాంగ్రెస్ వాదులకు విజ్ఞప్తిచేశారు.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్ర రాజకీయసమావేశాన్ని శ్రీ ఘోష్ ప్రారంభిస్తూ అట్టివర్గాలతో పొత్తువల్ల కాంగ్రెస్‌సిద్ధాంతాలు, ఆచారాలు, సూత్రాలు ప్రతిష్ఠ దెబ్బతినగలదని అన్నారు.

మిజో విద్రోహుల తీవ్రచర్యలు

[ఆంధ్రప్రభప్రతినిధి]

షిల్లాంగ్, జులై 10:— మిజో విద్రోహులు తమచర్యలను మిజో జిల్లాలో తీవ్రం చేసినట్లు నిన్న యిక్కడకుచేరిన వార్తలు తెలుపుతున్నవి.

మిజో జిల్లా ప్రధాన కేంద్రమైన ఐజల్ నుంచి యిక్కడకుచేరిన వార్తలనుబట్టి ఒక మిజో విద్రోహులముఠా గురువారం సాయంకాలం టాంగ్లకు దక్షిణంగా ఎనిమిది మైళ్ల దూరంలోని టోయ్‌సయె ఎద్ద తుపాకులతోను, తేలికమరతుపాకులతోను దాడి, జరిపారట.

గ్రామాలలో విద్యుచ్ఛక్తి లేక కర్షకుల కడగండ్లు

విజయవాడలో దోమలతోపాటు ఈగలబాధ!

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 10 :— విద్యుచ్ఛక్తి కోతవల్ల పట్టణవాసులేగాక పల్లెలలో రైతులు కూడా విపరీతంగా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.

పునాదిపాడు ప్రాంతానికి చెందిన ఒక రైతు తమ బాధలను గురించి ఇలా తెలియజేశాడు. "ఈ ఏడాది కాల్వలకు నీరు ఆలస్యంగా వదులుతామని మంత్రి శ్రీ సుబ్బారెడ్డిగారు అన్నారు. అందుచేత "నార్లు వేసేవాళ్ళు" వేయలేదు. కాని అనుకున్న దానికంటె ముందుగా బాగా నీరు వచ్చింది. కైకలూరు, బందరు గ్రామాలకు కూడా నీరు బాగా అందింది. రైతులు పనులు ప్రారంభించారు. కాని నార్లు అన్ని పొలాలకు అందలేదు. ఇంతలోనే కరెంటుకోత వచ్చింది. లిఫ్టు ఇరిగేషనుతో జరిగే వ్యవసాయంలో పొలం కాస్త తడిసింది అంటే కరెంటు పోతుంది. తిరిగి మళ్లీ కరెంటు వచ్చేలోగా తడిసిన పొలం ఎండుతున్నది. కొన్నిచోట్ల నాట్లు మాడిపోయాయి. మెట్ట ప్రాంతాల సంగతి అధ్వాన్నంగా వుంది.

వరిగడ్డికి గిరాకీ

కంకిపాడు మొదలైన గ్రామాలకు తెలంగాణా రైతులు, పాడి పరిశ్రమను నిర్వహించే వారు విపరీతంగా వస్తున్నారు. పశుగ్రాసం నూరు కట్టలు 150 రూపాయలకు కొంటున్నారు. ధనాభావం, లాభాపేక్షతో ఇక్కడి రైతులు అమ్ముతున్నారు. మధ్య దళారీకి రు. 50 లు, లారీ చార్జీ రు. 200, తోపిపాడుగునా అంచాలు రు. 50 లు ఇంకా ఇతర ఖర్చులు లాభాలు. తెలంగాణా గ్రామానికి లారీ చేరేటప్పటికి తడిసి ముప్పందం అవుతున్నది."

బందరు రోడ్డుమీద కాసేపు నిలబడి చూస్తే, నిముషానికి ఒక లారీ చొప్పున వెడుతున్నట్లుగా కనిపిస్తున్నది.

విజయవాడలో

విజయవాడలో విద్యుచ్ఛక్తి కోతవల్ల కొన్ని పెద్ద కాఫీహోటళ్లలో పంకాలు తీసివేశారు. సినిమాల వేళలు వారంరోజులలో మళ్లీ మార్చారు. ఇప్పుడు సాయంత్రం 7—30 గంటలకు ఒక ఆట, 10—30 మొదలు మరొక ఆట రెండు ఆటలే వేస్తున్నారు.

బాగా ఎండలు పడవలసిన ఈ ఆషాడ మాసంలో వేసవికాలం కన్న ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి.

దోమలకు ప్రసిద్ధి గాంచిన విజయవాడలో ఈగలుకూడా జాస్తి అయినాయి. రాత్రిళ్లు దోమలు, నుసములు బాధ, పగలు ఈగల బాధ. ఈనెల మొదటి వారంలో ఈగల నిరోధక వారం జరిగింది. కాని దానివల్ల ప్రయోజనం కనిపించలేదు.

పాలకు కటకట

పాల కేంద్రాలలో, బియ్యం డిపోలవద్ద నిలబడినట్లు మందు టెండలో పిల్లలూ, పిల్లల తల్లులూ, తండ్రులూ క్యూలలో నిలబడి వుంటున్నారు. లీటరు పోయవలసిన వారికి ముప్పావు లీటరు అరలీటరు పోస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాల కేంద్రాలమీద ఆధారపడిన వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. బయట పాలు అమ్మేవారు లీటరు 125 పైసలకు అమ్ముతున్నారు.

పాలపొడి కాఫీ

కొన్ని హోటళ్లలోపాలపొడి కాఫీఅమ్ముతున్నారు.

బెడేకర్

పచ్చళ్లు మరియు అప్పడములు

వ్యాపార వివరములకు: TEL

వి.పి.బెడేకర్ అండ్ సన్స్ ప్రైవేట్ లి., బొంబాయి-4

ఉత్తరములు ఇంగ్లీషులోనే వ్రాయండి.

చెముడా లేక సరిగ్గా వినపడదా!

మీ చెవులను పరీక్షించి Arphi Solicon శ్రేణి వినికిడి సాధనాలలోని సరికొత్త మాదిరిలనుంచి మీకు సరిపోవు వినికిడి సాధనాన్ని అమర్చిపెట్టేందుకు మా సలహాదారు ఒక ఆడియామీటర్‌తో ఇప్పుడు మీ ప్రాంతాన పర్యటిస్తున్నారు.

ఈ అవకాశమును వినియోగించుకు మా సలహాదారుకు దిగువచోట్ల కలుసుకొనండి.

చోటు	అడ్రసు	తేది.
వరంగల్	ఆనంద్ లాడ్జి, హనంకొండ బస్సుస్టాండు వరంగల్.	జులై 12, 13, 14
విజయవాడ	వెల్కం హోటల్, గాంధినగర్, విజయవాడ.	జులై 15, 16, 17, 18
గుంటూరు	ఉడిపి శ్రీకృష్ణభవన్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, స్టేషన్ రోడ్డు, గుంటూరు.	జులై 19, 20, 21

సంప్రతింపు వేళలు : ఉ. 8—30 నుంచి మ. 12—30 వరకు, మ. 2—30 నుంచి సా. 6—00 వరకు.

ప్రతిచోట చివరిరోజు : ఉ. 8—30 నుంచి మ. 12—30 వరకు మాత్రమే.

హియర్ టోన్ ఏజన్సీస్

2, శివజ్ఞానంరోడ్, పాండిబజార్, టి. నగర్, మద్రాసు—17,
హెడ్డాఫీసు : పి. బి. నెం. 4130, బొంబాయి—7.

సూపరింటెండింగ్ యింజనీరు ఆఫీసు (సివిల్)

కొత్తగూడెం తెర్మాల్ స్కీం, ప్యాపాలోంచ

Tender Notice No. SE|C|KTS|8 dt. 1-7-1966

దిగువ పనులకు సీల్డు టెండర్లు పాలోంచ, కొత్తగూడెం తెర్మాల్ స్కీం, సివిల్ సూపరింటెండింగ్ యింజనీరుచే రిజిస్టర్డు కంట్రాక్టర్లనుంచి 1—8—66 సా. 4 గం. వరకు ఆయన ఆఫీసులో తీసుకొనబడి అదేరోజు సా. 4—30 గం. లకు హాజరైన టెండరుదారుల లేదా అధికారంపొందినవారి ప్రతినిధుల సమక్షమున తెరువబడును.

ఏ.నం.	పనిపేరు	చేయవలసిన పని సుమారు విలువ	చెల్లించవల సెక్యూరిటీ సొమ్ము.	టెండరు ఖరీదు	కంట్రాక్టు కాలము.	టెండరు తీసుకొను తేదీ
1.	పవర్‌హౌస్ టర్బైన్‌హౌస్‌సీలింగ్ అండ్ సైడ్సుకు (జోలి ఇన్‌సులెక్సు బోర్డు మరియు ప్లైస్ -ఎరెక్షన్. జోలి ఇన్‌సులెక్సు బోర్డు, మరియు ప్లైలు ఉచితంగా డిపార్టు మెంటలుగా సప్లయి చేయబడును.]	1,95,000	4,875	10—20	6నెలలు	1—8—66

అగ్రిమెంటు ఫారం : కె2

1. టెండరు షెడ్యూల్సు ఖరీదు నగదుగా చెల్లించి దరఖాస్తుమీద 25—7—66 నుంచి 30—7—66వరకు ఆఫీసువేళలలో ఎగ్జిక్యూటివ్ యింజనీర్ పవర్‌హౌస్, డివిజన్—1, కొత్తగూడెం, తెర్మాల్‌స్కీంనుంచి పొందవచ్చును.
2. టెండరుసెట్లుఖరీదు ఏపరిస్థితులలోను వాపసుచేయబడదు. టెండరు పెట్టదలచినవారు టెండరు డాక్యుమెంట్లను సదరు ఆఫీసునుంచి స్వయంగా పొందవలెను. అవి పోస్టు ద్వారా కావలసినయెడల, దరఖాస్తులు ఎగ్జిక్యూటివ్ యింజనీర్, పవర్‌హౌస్—డివిజన్—1 కొత్తగూడెం తెర్మాల్‌స్కీంకు 20—7—66లోగా చేయిలాగున పెట్టుకున్నచో టెండరుదారుల బాధ్యతమీద రిజిస్టర్డు పోస్టులో పంపబడును.
3. ఈ ఆఫీసునుంచి కొన్న షెడ్యూల్సులోనే టెండర్లు దాఖలు చేయవలెను.
4. టెండరుతో దానిలో తెలిపిన మొత్తమునకు ఎగ్జిక్యూటివ్ యింజనీర్, పవర్‌హౌస్, డివిజన్—1 కొత్తగూడెం, తెర్మాల్‌స్కీం, పాలోంచపేర, కొత్తగూడెంలో, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌మీద, కాల్‌డిపాజిటు, ఎడిక్వరుతో జతపరిచివుంచవలెను.
5. 3, 4 క్లాజుల ప్రకారం లేని టెండర్లు అంగీకరించబడవు.
6. ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ టెండరుగాని, లన్ని టెండర్లుగాని నిరాకరించుటకు పాలోంచ, కొత్తగూడెం తెర్మాల్‌స్కీం, సివిల్, సూపరింటెండింగ్ యింజనీరుకు హక్కు కలదు.

(సం) సి దొరైస్వామి,
సూపరింటెండింగ్ యింజనీర్ [సివిల్],
కొత్తగూడెం తెర్మాల్ స్కీం.

మీ యింజను యొక్క శక్తికీ, శ్రేష్ఠమైన పనితనానికీ



బ్యాంకో-రాయల్

గ్యాస్కెట్లు మరియు రేడియేటర్లు

ఉత్పత్తిదార్లు : గ్యాస్కెట్స్ అండ్ ఆయిల్ సీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, [illegible]

మంగళవారం, జూలై 12
శక 1888—ఆషాఢ 20

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 స్వరవల్లరి 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయవాడ వలె, 7—45 సుగం సంగీత్, 8—30 విజయవాడవలె, మధ్యాహ్నం, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35విజయవాడవలె, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రశ్నోత్తరం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 టిబెట్ దేశ సంస్కృతి: నేటి పరిణామం ప్రసంగం, 8—00 మీరు కోరిన పాటలు, 8—40 గానసుధ, 9—30 విజయవాడవలె, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ.

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 3—10 గానసుధ, సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యసంగీతం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 అడ్డాల లలితాదేవి, 8—30 టి. శ్రీరామమూర్తి, వయొలిన్, 11—45 ఉన్నత పాఠశాలలకు, మధ్యాహ్నం: 12—05 గానసుధ, 12—15 వార్తలు, వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, పురాణం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రశ్నోత్తరం, 6—30 పంట సీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు; 7—30 రేడియో వార్తావాహిని, 7—45 చిత్రతరంగిణి, ఫిల్మ్‌సంగీతం, 8—00 ఉభయకుశలోపరి, 8—15 ఆంధ్రలో హరిజనాభ్యుదయం, ప్రసంగం, 9—30 శ్రీ రామానుగ్రహం; హరికథ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 జి వి. పట్టమ్మాళ్, ... సంగీతమంజరి, 7—30 సంగీతా ... 15 టి. కె. ... 9—30 వాద్యగోష్ఠి, 9—45 ... పట్టమ్మాళ్, 10—15 ఘంటసాల ... మధ్యాహ్నం: 1—40 ..., సాయంత్రం: 5—30 పర్వతవర్ధనీ బాలసుబ్రహ్మణ్యం: వీణ, 6—20 చిత్రగానం, 8—30 శ్రోతలుకోరిన పాటలు, 9—15 ఎస్. సునక్కాల్ రంగరాజన్, 10—30 చిత్రగానం, 11—00 జాలాలూర్ కృష్ణమూర్తి శాస్త్రి: గోటువాద్యం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6—40 పర్వతవర్ధనీ బాలసుబ్రహ్మణ్యం: వీణ, 7—00 తెలుగులో వార్తలు, 7—05 సంఘము—సాహిత్యము, పురాణ సాహిత్యములోని రాచరికము ప్రసంగం, 7—30గీతమాలిక, 10—35 ప్రసార సమాప్తి.

నంద్యాలలో కోర్టు స్టాంపుల కొరత

నంద్యాల, జూలై 10:— స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో గత యిరవై రోజులుగా కోర్టుస్టాంపులు అయిపోయిన ఫలితంగా తీవ్రమైన యిబ్బందులు ఏర్పడినాయి. ప్రజలకు రిజిస్ట్రార్లకు స్టాంపులు లభించక చాలా బాధపడుచున్నారు. స్టాంపు వెండర్లు ఇతర ప్రదేశాలనుంచి స్టాంపులు తెచ్చి అధికధరలకు విక్రయిస్తున్నారు. ఈ అధిక ధరలకు భరించలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్టాంపుల కొరతవల్ల దస్తావేజులేఖకులు చాలా నిరుత్సాహపడుతున్నారు. సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో పని మందకొడిగా నడుస్తున్నది. ప్రజలు, స్టాంపు వెండర్లు, దస్తావేజు లేఖకులు స్టాంపుల కొరకు ఎదురు చూస్తున్నారు.

సహకార సంఘాలకు లంక భూములు

అమలాపురం, జూలై 10:— గత ఏప్రిల్ నెలలో కోనసీమలో ఏర్పడిన 135 సహకార ఉమ్మడి వ్యవసాయ సంఘముల వినియోగార్థమై యిచ్చటి మూడు తాలూకాలలోని లంకభూములన్నింటిని ప్రత్యేకముగ ఈ సంఘములకే కౌలుకు యిచ్చినటుల రాష్ట్ర ప్రభుత్వము రెవిన్యూశాఖ జూన్ 9న ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ భూముల కౌలు పరిమితిలో గడువు 1 లేక 5 సంవత్సరములు కాకుండా 10 ఏండ్లుగ నిర్ణయించబడినవి. ఈ రీతిగ సుమారు 13,000 యకరముల భూమి ఈ సంఘములకు లభించవచ్చునని తెలియుచున్నది. [మ.వి.]

ఉక్కు ఫ్యాక్టరీలకన్నా వ్యవసాయం ముఖ్యం

జనసంఘ అధ్యక్షుడు శ్రీ మథోక్ సూచన

రాజమండ్రి, జూలై 10:— ఆహార విషయంలో దేశం స్వయంసమృద్ధికావడానికి వ్యవసాయానికి, చిన్ననీటిసరఫరాపథకాలకు, గొట్టపుబావులకు, లిఫ్టు ఇరిగేషన్ పథకాలకు, అధిక ప్రాధాన్యత యివ్వాలని జనసంఘ అధ్యక్షుడు శ్రీ బలరాజ్ మథోక్ నిన్నిక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ సూచించారు. మనం ఉక్కు ఫ్యాక్టరీలకై కొంతకాలం వేచియుండవచ్చునన్నారు.

వ్యవసాయ దారులకు మేలురకం విత్తనాలు, మేలుజాతిపశువులను, పరికరాలను ఇవ్వాలన్నారు. రసాయనిక ఎరువులుభూములను కొంతకాలం ఎడారులుగాతయారుచేసేవిగావున అవిఎక్కువ నష్టం కలిగించగలవని ఆయన తెలిపారు. సోషలిజం, అభివృద్ధి పేరిట పెద్ద పరిశ్రమలు ప్రాజెక్టులపై ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నందుకు కాంగ్రెస్‌ను ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు లాభాలు పొందడానికి, విదేశాల సందర్శనకుమాత్రమే పెద్ద పరిశ్రమలను బలపరుస్తారని ఆయనపేర్కొన్నారు. కాంగ్రెస్ 19 సంవత్సరాల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యంచేసి దేశానికినష్టం కలిగించినదన్నారు.

ఉక్కుఫ్యాక్టరీ మనసమస్యలను పరిష్కరించలేదనీ, దానికోసంమనం కొంతకాలం వేచియుండవచ్చుననీ, పరిశ్రమల స్థాపన విషయంలో ప్రభుత్వం నిపుణులసలహాను తీసుకోవాలన్నారు. ప్రయివేటు ప్రభుత్వ రంగాలలో సహకారంతీసుకోవాలన్నారు. ప్రయివేటు ప్రభుత్వరంగాలతోకూడినటుక జాతీయ రంగం ఏర్పడాలని ఆయన సలహాయిచ్చారు. బ్యాంకుల జాతీయకరణ, ఆహారధాన్యాలపై ప్రభుత్వ అజమాయిషీలను జనసంఘ్ వ్యతిరేకిస్తుందనీ, ప్రభుత్వం పారిశ్రామికవాణిజ్యరంగాలలోపోటీదారునిగా ప్రవేశించాలనీ ఆయనసూచించారు.

స్థానిక రైల్వేస్టేషన్‌వద్ద శ్రీ మథోక్‌కు పట్టణ జనసంఘ అధ్యక్షుడు శ్రీ వి.నాగరాజు, శ్రీయుతులు ఎస్. సత్యానందం, ఏ. రామారావు, వి. ఎల్. ఎన్. వెంకట్రామయ్య, కె. కృష్ణమోహన్, ఎం. మల్లికార్జునరావు స్వాగతం పలికారు. జనసంఘ మహిళావిభాగం అధ్యక్షురాలు వి. కామేశ్వరి ప్రభృతులు స్టేషన్‌వద్ద శ్రీ మథోక్‌కు హారతి యిచ్చారు. [మ.వి.]

చైనా తిరిగి దాడిజరిపే ప్రమాదం

రాజమండ్రి, జూలై 10:— వియత్నాంలో అమెరికావారు బాంబుల ప్రయోగాన్ని వ్యతిరేకించడంతో భారతప్రభుత్వం పెద్ద తప్పుచేసినదని జనసంఘ అధ్యక్షుడు శ్రీ మథోక్ రాజమండ్రి న్యాయవాదుల సమావేశంలో నిన్న అభిప్రాయపడ్డారు. మరికొద్ది నెలలలో చైనా మనపై రెండవసారి దాడిచేయవచ్చుననీ, కావున మనసైన్యాన్ని 8 లక్షలనుండి 20 లక్షలకుపెంచాలని ఆయన సూచించారు. మనదేశాన్ని రక్షించుకోవడానికి భారతదేశం అణుబాంబును కలిగియుండాలన్నారు. భారతదేశం ఒక పెద్ద రాజ్యంగా రూపొందడం అమెరికాకుగాని, రష్యాకుగాని ఇష్టంలేదనీ, భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడేదిగా కొనసాగించాలనేవారి అభిమతమని ఆయన చెప్పారు. భారతదేశం తన విధానాలనే అనుసరించి పెద్ద రాజ్యంగా తయారుకావాలని ఆయన ఆశించారు.

భారతీయ జనసంఘ సంస్థాపకుడు స్వర్గీయ శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీకి ఆయన నివాళు లర్పించారు.

శ్రీ ఎం. సూర్యనారాయణ [న్యాయవాదుల సంఘాధ్యక్షుడు] సభ కధ్యక్షత వహించారు.

కాకినాడ రోటరీసభ్యుల ప్రమాణ స్వీకారం

కాకినాడ, జూలై 10:— కాకినాడ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షుడు డాక్టర్ పి. వి. ఎస్. రాజులచే ఇటీవలం శ్రీ పి. హెచ్. ఎస్. బి. శర్మ [పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు] ప్రమాణం స్వీకరింపజేశారు. డాక్టర్ రావ్. కె. భండారీ ముఖ్యఅతిథిగాహాజరయారు. రోటరీ అంతర్జాతీయ సంస్థకు ధనాన్ని దానం చేసినందుకు శ్రీ పి. సుబ్బారాయుడిని, బస్ ప్రయాణికుల విశ్రాంతిశాలను నిర్మించినందుకు శ్రీ ఎం. మాణిక్యంను ఆయన అభినందించారు. శ్రీ పి. సుబ్బారావు [కార్యదర్శి] నివేదిక సమర్పించారు. శ్రీ కె. ఎస్. రాజు, శ్రీ ఆర్. ఎన్. మూర్తిలకు శ్రీ భండారీ, శ్రీ బి. సన్యాసిరావులు బహుమతుల నందజేశారు. శ్రీ భండారీ రోటరీ సేవా కార్యక్రమాలను వివరించారు.

శ్రీ ఎం. నరసింహం వందన సమర్పణ గావించారు. [మ.వి.]

నంద్యాల ప్రాంతంలో వర్షాభావం

నంద్యాల, జూలై 10:— నంద్యాల పరిసర ప్రాంతాలలో యెండ తీవ్రత తగ్గిందిగానీ, వ్యవసాయ పనులు సాగించుకోడానికి అనువుగా యింతవరకు వర్షాలు పడలేదు. విత్తనాలు చల్లడానికి అదును లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశం మబ్బుపట్టి మబ్బు క్రమ్మినప్పటికీ క్రమ్మి తేలిపోవడంతో రైతాంగం నిరాశచెందుతున్నారు. ఏ సమయంలో చుక్కనీరు పడుతుందా, విత్తనాలు చల్లుదామని రైతులు నిరీక్షిస్తున్నారు. ఇంకా వారం రోజులలో వర్షం గనుక ఈ ప్రాంతాలలో కురవకపోయినట్లయితే క్షామ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తాయి. రైతులు వ్యవసాయానికి దిగకపూర్వమే యిక్కడ నిత్యావసర వస్తువులకు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతిరోజూ వర్షానికి యిక్కడి ప్రజలు ఎదురు తెన్నులు చూస్తున్నారు.

కూచిపూడి, జూలై 10:— కృష్ణాజిల్లా, మొవ్వ పంచాయతీ సమితి ఉద్యోగముల కూచిపూడి గ్రామములో 2 వ తేదీన వనమహోత్సవము జరిగింది.

రంగంపేట సమితిలో తీవ్ర క్షామ పరిస్థితి

నివారణచర్యలకై రు.2½ లక్షలు గ్రాంటుగా యివ్వాలని ప్రభుత్వానికి సమితి విజ్ఞప్తి

పెద్దాపురం, జూలై 10:— రంగంపేట సమితి ప్రాంతంలో ఈసంవత్సరం వర్షాలు లేక తీవ్ర క్షామ పరిస్థితి ఏర్పడినదృష్ట్యా, పనులులేక వ్యవసాయ కూలీలు ఆకటికి అలమటించి పోతున్నందువల్ల, క్షామ నివారణ కార్యక్రమాలక్రింద మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మత్తులకు, లారీలపై మంచినీటి సరఫరాకు రోడ్ల నిర్మాణానికి, పశుగ్రాసం కొనుగోలుకు, రైతులకు మేలుజాతి విత్తనాల సరఫరాకుగాను మొత్తం రెండున్నర లక్షల రూపాయలను గ్రాంటుగా మంజూరు చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ, జూలై 8 వ తేదీన రంగంపేటలో జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

రంగంపేట సమితి ఉపాధ్యక్షుడు శ్రీ వెలమర్తి ధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు పూర్తి పంట చేతికి అందేవరకు తక్కావీ ఋణాల వసూళ్ళు వాయిదా వేయవలసిందని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

క్షామ నివారణ పనులక్రింద సమితి ప్రాంతంలోని చెరువుల మరమ్మత్తుకు రు. 20,000 లు, సమితి ప్రాంతంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడిన దృష్ట్యా నూతులు లోతు చేసేందుకుగాను రు. 14,354 లు, వ్యవసాయ నూతులు లోతు చేసుకొనేందుకు రైతులకు అప్పుగా రు. 2,000లు మంజూరు చేశారు.

రంగంపేటలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల బాల, బాలికలకు మొదటి క్వార్టరు భోజనాలకు ఖర్చులకు, రు. 2,949 లు, వెనుకబడిన నిమ్న జాతుల విద్యార్థులకు బట్టల క్రింద రు. 1680 లనుసమితి మంజూరు చేసింది.

జి. దొంతమూరు సర్పంచ్ శ్రీ మంగళంపల్లి వీరభద్రరావు, రాజపూడి సర్పంచ్ శ్రీ వెలిచేటి సూర్యనారాయణ ప్రభృతులు ప్రసంగిస్తూ ఈసంవత్సరం వర్షాభావంచేత తూర్పుగోదావరిజిల్లాలో ఏర్పడిన క్షామ పరిస్థితిని ప్రభుత్వం పరిశీలించి—మెట్ట ప్రాంతాలకు తగిన ఆర్థిక సహాయాన్ని చేయవలసిందని కోరారు.

గత సమావేశం నాటినుండి ఈసమావేశంవరకు సమితి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కృషిని శ్రీ గొడవర్తి సుబ్బారావు [బి. డి. ఓ.] వివరించారు. [మ. వి.]

శ్రీ శంకరంబాడి సుందరాచార్యులకు ప్రభుత్వ సన్మానం

తిరుపతి, జూలై 10:— జిల్లా స్థాయిలో ప్రముఖ పండితులను, కవులను, కళాకారులను, రచయితలను, సన్మానించే పథకంక్రింద రాష్ట్ర ప్రభుత్వంచేతటివల ప్రసన్నకవి శ్రీశంకరంబాడి సుందరాచార్యులకు యిక్కడసన్మానం జరిగింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు శ్రీ బి. సుబ్బారావు సన్మాన సభకు అధ్యక్షత వహించారు.

చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వై. కృష్ణమూర్తి స్వాగతం చెప్పారు.

స్నేహా పురపాలకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ వి. ఎస్. వెంకటనారాయణ సభను ప్రారంభిస్తూ, ''శ్రీ సుందరాచారి ప్రజాకవి, కవితా తపస్వి'' అన్నారు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వంవారు ''మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అంటూ ఆలపించిన శ్రీ సుందరాచారినిగుర్తించి గౌరవించి తమ్మునుతాము గౌరవించుకొన్నారనిఅన్నారు.

బుద్ధగీత, అవతారు, ఏకలవ్యుడు, పేదకవి, సుందరరామాయణం, సుందరభారతం, రవీంద్రుని గీతాంజలి మున్నగు వీరిరచనలు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, శ్రీ పింగళి లక్ష్మీకాంతకవి, కవిసార్వభౌమ శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రి ప్రభృతుల ప్రశంసలనుఅందుకున్నవనీ, గీతాంజలిని ప్రభుత్వం వారిచేనియమింపబడిన రవీంద్ర శతవార్షికోత్సవ కమిటీవారు ప్రచురించారని అన్నారు.

అధ్యక్షతవహించినయూనివర్శిటీరిజిస్ట్రారు శ్రీ బి. సుబ్బారావు మాట్లాడుతూ, ''సరళమైన శైలిలో ప్రాచీన ఉద్గ్రంథములను సంగ్రహించి, పాఠకులకు అందించుచున్న కవి శ్రీ సుందరాచారి అని ప్రస్తుతించారు.

పారితోషిక ప్రదానం చేస్తూ యూనివర్శిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ వి. సి. వామనరావుకూడా ప్రసంగించారు.

శ్రీ సుందరాచారి తమకృతజ్ఞతను తెలియచేశారు. తన ప్రతి కావ్యమునకు ప్రోత్సాహమిచ్చి, ఆముఖములను వ్రాసియిచ్చినసాహిత్య చక్రవర్తులు శ్రీమాన్ రాళ్లపల్లిఅనంతకృష్ణశర్మకు, శ్రీవిశ్వనాథసత్యనారాయణకు, శ్రీ పింగళి లక్ష్మీకాంతం కవులకు శ్రీ సుందరాచారివందనాలు సమర్పించారు. ఈ సత్కారాన్ని అందించిన ఆంధ్రప్రదేశ ప్రభుత్వ సాంస్కృతికవ్యవహారికశాఖకు తనకృతజ్ఞతనువెలిబుచ్చుకున్నారు.

తెలుగు భాషా పరిశోధపండితులు శ్రీమాన్ వజ్ఝల కోదండరామయ్య తెలుగు సాహిత్యానికి చిత్తూరు మండలం చేసిన సేవను తెలిపారు. తిరుపతి ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ టి. కె. వి. ఎన్. సుదర్శనాచార్యులు, తిరుపతి కవితా సమితి కార్యదర్శి శ్రీ ముట్నూరిసంగమేశం, శ్రీ యస్. సచ్చిదానందం, శ్రీ వై. కె. వి. నరసింహాచార్యులు కూడామాట్లాడారు.

శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్తల నియామకం

నిడదవోలు, జూలై 10:— నిడదవోలులోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి దేవాదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంటు కమీషనరు [ఏలూరు] ఈ దిగువ వారిని ధర్మకర్తలుగా నియమించారు. వీరి పదవీకాలపరిమితి మూడు సంవత్సరాలుగుంటుంది. శ్రీ వెన్నవల్లి సుబ్బారావు, గమిని నాగభూషణం, బొమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి, పులవర్తి సుబ్బారావు, గుడిగుంట్ల సూర్యనారాయణ.

ఈ ధర్మకర్తలు జూలై 4న శ్రీ గోలింగేశ్వరస్వామి దేవాలయంలో సమావేశమై శ్రీ గమిని నాగభూషణంను ధర్మకర్తల సంఘాధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. శ్రీ పాగిరాజువీర్రాజు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అలంకరించడానికి ఒక కంచుగంటను చేయించిఇచ్చారు.

గుడివాడ, కైకలూరు తాలూకాలలో వరిమళ్ల దుస్థితి

గుడివాడ, జూలై 10:— కృష్ణాజిల్లా గుడివాడ, కైకలూరు తాలూకాలలో తొలకరి చినుకులుపడి వారంరోజులుపాటు వరినాట్లు జరిగాయి. పిదప వర్షాలు కరువై ఎండలు తీవ్రమవుతున్నాయి. చేలు తడవక పూడ్పులు వెనుకపడిపోయాయి. కొన్నిచోట్ల పూడ్చిన చేలు నీరులేక నెరలు కొట్టినవి. నారుమడులు తెల్లగా ఎండిపోతున్నాయి. కాల్వలకునీరు, పుష్కలంగా వర్షాలు పడేవరకు వదిలితే వరిచేలు బతికే అవకాశా లుండగలవని, కాలువనీరు తొక్కిపడితే వరినాట్లు దెబ్బతింటాయని రైతాంగము తీవ్ర ఆందోళన చెందుతున్నది. అధికారులు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ వహించాలని, వెంటనే సత్వరచర్యలు తైకొనాలని ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర యూతహోరం ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నమనేని భూపతిరాయుడు కోరుతున్నారు.

తప్పుడు కొలతల నేరంక్రింద శిక్షలు

నర్సరావుపేట, జూలై 10:— నర్సరావుపేట అడిషనల్‌మున్సిఫ్‌మేజిస్ట్రేటు శ్రీ యం. వీరయ్యచౌదరి యీ క్రింది వ్యాపారస్థులు తమ వ్యాపారంలో తప్పుడు తూకపురాళ్ళు, కొలతపాత్రలు ఉపయోగించినారనే నేరంపై శిక్షలు వేశారు.

యడ్లపాడులోని బియ్యం వ్యాపారస్థులు మద్దు లరంగారావు, సాంబశివరావులకు చెరి 200 రూపాయిలు జరిమానా లేక ఒక నెల సాధారణశిక్ష, కిరాణావర్తకుడు మద్దులకోటేశ్వరరావుకు 100 రూపాయిలు జరిమానా లేక ఒకనెలసాధారణశిక్ష, పూర్వాబారు కిరాణా వర్తకులు కనుమర్లపూడి శ్రీరాములు, గట్టుపల్లి వెంకటేశ్వర్లుకు చెరి 140 రూపాయిలు జరిమానా లేక ఒకనెల సాధారణశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.

తూనికెల కొలతల ఇన్స్పెక్టరు శ్రీ సి. కోటేశ్వరరావుగారు ఈకేసులను పెట్టి నడిపించారు.

బీడి ఆకు కంట్రాక్టరుకు జరిమానా

భద్రాచలం, జూలై 10:— బూర్గంపాడు అడవులలో గత ఏప్రిల్ మాసంలో అడవులకు నిప్పంటించినారన్న నేరంపై అటవీ శాఖ అక్కట 30 సెక్షను క్రింద బీడీఆకుల కంట్రాక్టరు అబ్దుల్ హక్‌నకు పాల్వంచ డివిజనల్ అటవీ శాఖాధికారి రు.2,000 జరిమానా విధించారు.

ఏప్రిల్ 1 వ తేదీన ఆకస్మికంగా ప్రయాణం చేసిన అటవీ శాఖ మంత్రి అడవులకు నిప్పంటించిన విషయం స్వయంగా పరిశీలించిన విషయం పాఠకులకు విదితమే.

ఫారెస్టర్ల శిక్షణ శిబిరం

ఫారెస్టర్ల శిక్షణ శిబిరం [ఇల్లెందు] లో 30 నుండి 60 మంది వరకు శిక్షణ యివ్వ బడుచున్నదనీ, రానున్న సంవత్సరం నుంచి 120 మందికి ఫారెస్టర్ల శిక్షణ గరపబడు తుందని, కొత్తగూడెం సర్కిల్ కన్సర్వేటర్ శ్రీ ఎ.కె. మాథూరు ఆంధ్రపత్రిక విలేఖరితో చెప్పారు. 2 లక్షల యీ పథకం క్రింద మంజూరు కాబడినట్లు తెలుస్తున్నది. [మ. వి.]

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అవిరళకృషి

భద్రాచలం, జూలై 10 :— ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీ ఉపేంద్రరావు, ఆతని బృందం చేస్తున్న కృషిని అభినందిస్తూ, గత పదిమాసములలో రు. 30,000 లకుపైగా అటవీసంపదను, దొంగరవాణా చేస్తున్న నిందితులనుండి కాంపౌండింగ్ క్రింద వసూలుచేసి నట్లు కొత్తగూడెం సర్కిల్ అటవీశాఖ కన్సర్వేటర్ శ్రీ ఎ. కె. మాథూర్ యిటీవల ఆంధ్రపత్రిక విలేఖరితో చెప్పారు.

శ్రీ యనమదల బాపయ్యా

హనుమాన్‌జంక్షన్, జూలై 10:— కృష్ణాజిల్లా, నూజివీడు తాలూకా, రేమల్లె సర్పంచ్ శ్రీ యనమదల బాపయ్యను రాష్ట్ర ప్రభుత్వ మద్యపానిషేధశాఖ మద్యపాననిషేధ సలహాసంఘ కమిటీ సభ్యులుగా నియమించింది.

పూర్వం ఈ స్థానంలో గొల్లపల్లి వాస్తవ్యులు శ్రీ ఎస్. టి. పి. ఎస్. వరదాచార్యులు వుండేవారు. వారు మృతినొందిన కారణంగా ఏర్పడిన ఖాళీలో శ్రీ బాపయ్య యిప్పుడు నియమించబడ్డారు.

నిడదవోలు, జూలై 10:— నిడదవోలులో సుమారు ఒక సంవత్సరం ... పైనుండి ... అసిస్టెంటు ఇంజనీరు కార్యాలయం ఇటీవల ... ఖాళీచేయబడింది.

అఖిలభారత రైల్వేల కమర్షియల్ ఉద్యోగుల వార్షిక సభలు

విజయనగరంలో

విజయనగరం, జూలై 10:— అఖిలభారత రైల్వేల కమర్షియల్ ఉద్యోగుల [టిక్కెట్టు అమ్మే గుమాస్తాలు, గుడ్స్‌షెడ్ గుమాస్తాలు మున్నగువారు] వార్షిక మహాసభలు యిటీవల ఇక్కడ నిర్వహింపబడ్డాయి. దేశం అన్ని ప్రాంతాలనుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరయ్యారు.

పంజాబ్ రైల్వే డివిజన్ కమర్షియల్ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీలాలాజగత్‌నారాయణ్ ఈమహాసభలకు అధ్యక్షత వహించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం మహాసభలను ఆవిష్కరించారు. ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ మాటూరి సూర్యప్రకాశం ప్రముఖులను పరిచయంచేసి, స్వాగతం చెప్పారు.

కమర్షియల్ ఉద్యోగుల కోరికలకు సానుభూతి వ్యక్తంచేస్తూ శాసనమండలి సభ్యుడు శ్రీ ఎస్. వి. సోమయాజులు, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎం. వి. భద్రం, ఎస్. ఇ. రైల్వే ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ పి. నరసింహం, శ్రీ ఎస్. ఎస్. రాజు, కమర్షియల్ ఉద్యోగుల జాతీయసంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్. మిశ్రా ప్రసంగించారు.

ఆగస్టు మొదటివారంలో ఈసంఘంసభ్యులు వేలసంఖ్యలో పార్లమెంట్‌ముందు ప్రదర్శనలు జరిపి న్యాయమైన వారి కోర్కెలను ప్రభుత్వదృష్టికి తేవడానికి నిర యించారు. ఆహ్వానసంఘం కార్యదర్శి శ్రీ డి. పానకాలు వందన సమర్పణ చేశారు.

బహిరంగసభ అనంతరం శ్రీ సంపత్ కుమార్ బృందం నృత్యప్రదర్శన జరిగింది.

రెండురోజులపాటు జరిగిన ఈమహాసభల్లో కమర్షియల్ గుమాస్తాల ఉద్యోగపరిస్థితులు మెరుగు పరచడానికి ప్రభుత్వము తక్షణం తీసుకొనవలసిన చర్యలు తెలియచేసే అనేక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈసభల విజయానికి శ్రీ మాటూరి సూర్యప్రకాశం, శ్రీ అప్పసాని అప్పన్నదొర, శ్రీ డి. పానకాలు సమర్థతతో తోడ్పడ్డారు ఈసంఘం వార్షిక ఎన్నికలు కూడా జరిగాయి.

విజయనగరంలో నాటకోత్సవ సన్నాహం

విజయనగరం, జూలై 10:— స్థానిక ''విజయరామ నాటకకళాపరిషత్తు'' కార్యవర్గం అధ్యక్షుడు శ్రీ అప్పసాని అప్పన్నదొర [ఎం. ఎల్. సి.] అధ్యక్షతన యిటీవల సమావేశమై నవంబరు నెలలో ద్వితీయ నాటకోత్సవం నిర్వహించడానికి నిర్ణయించబడింది.

వివరాలకు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీరంగం నారాయణరావు [రావూస్] ట్యుటోరియల్ కాలేజి, విజయనగరం—2 [మ. వి.]

నరసన్నపేటలో శ్రీ గిడుగు వెంకటసీతాపతికి సన్మానం

నర్సన్నపేట, జూలై 10 :— ఇటీవల ఇక్కడ జరిగిన ఒక సభలో శ్రీ గిడుగు వెంకట సీతాపతి పంతులును గీతా ప్రచార సంఘమువారు సన్మానించారు. ... శ్రీ ... స్వామిజాజు స్వాగతం చెప్పారు. శ్రీటి. నాగభూషణం సభకు అధ్యక్షత వహించారు. శ్రీసీతాపతి సాహిత్యరంగంలో చేసిన అమూల్యమైన సేవలను కొనియాడుతూ వారిని సభవారికి శ్రీ టి. వి. కుమారగుప్త పరిచయము చేశారు.

శ్రీ సీతాపతి జీవిత ప్రయోజనమును విషయం గూర్చి అభ్యుదయ దృక్పథముయొక్క ఆవశ్యకతను గూర్చి ప్రసంగిస్తూ, మానవుడు సాంఘిక జీవనములో ప్రగతిని సాధిస్తూ, ఆధ్యాత్మికమైన అనుభూతిని పొందగలడని ప్రబోధించారు. శ్రీ మంచిరాజు సూర్యనారాయణమూర్తి శ్రీసీతాపతికి గీతా ప్రచారసంఘమువారితరఫున నూతన వస్త్రము లిచ్చి సత్కరించారు. సంఘ కార్యదర్శి శ్రీ పి. సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. కుమారి రమాదేవి జాతీయగీతాన్ని గానంచేశారు.

ప్రాథమిక విద్య ప్రాధాన్యం

వరంగల్‌లో విద్యాశాఖడైరెక్టర్ హితవు

వరంగల్, జూలై 10 :— ప్రణాళికా బద్ధంగా పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచాలనీ, ఈ కృషికి ఉపాధ్యాయుని చేయూత ప్రధానమై ఉండాలని, 8 న యిక్కడ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ ఎం. వి. రాజగోపాల్ అన్నారు.

తెలంగాణా ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయుల గిల్డు వారు సమర్పించిన స్వాగత పత్రానికి సమాధానమిస్తూ, శ్రీ రాజగోపాల్ పై విధంగా అన్నారు.

ఈ సందర్భంగా ఆయన యింకా మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ప్రాథమిక విద్యను అభివృద్ధి పర్చడంలో నిమగ్నులై వుండి, నిరంతరం కృషిచేయాలని, దేశానికి ప్రస్తుతం ప్రాథమిక విద్యాబోధన అత్యంత అవసరంగా వున్నదని చెప్పారు. ఇతర ఉద్యోగులతో సరి సమానంగా ఉపాధ్యాయులకు జీతాలు లేవనీ, ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా వున్నందున వారి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎరుకపరిచాననీ, యితర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉపాధ్యాయులకుకూడా జీతాలను యివ్వాలని సిఫారసు చేశానని శ్రీ రాజగోపాల్ ఈ సందర్భంగా చెప్పారు.

శ్రీ బి. హనుమంతరావు అధ్యక్షత వహించారు. శ్రీ శంకరరావు వందన సమర్పణ చేశారు. [మ. వి.]

హనుమాన్ జంక్షన్‌లో పాలసేకరణ కేంద్రం

హనుమాన్ జంక్షన్, జూలై 10:— పశ్చిమ గోదావరిజిల్లా హనుమాన్‌జంక్షన్‌లో జూలై 3న పాల సేకరణకేంద్రానికి పెదపాడు సమితి అధ్యక్షుడు శ్రీ వి. దశరథరామయ్య ప్రారంభోత్సవం చేశారు. యీ కేంద్రానికి కావలసిన భవనాన్ని అప్పనవీడు పంచాయతీవారు విరాళంగా యిచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ పాల సరఫరాకేంద్రం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి, స్థానిక ప్రముఖులు శ్రీ యం. సుబ్బారావు, డాక్టర్ కె. వి. రంగారావు మున్నగు వారితోపాటు స్థానిక అధికార, అనధికార ప్రముఖులు కూడా వచ్చారు.

సర్పంచ్ శ్రీ పాపోలు వెంకటస్వామి స్వాగతం చెప్పారు. పాలసేకరణ కేంద్రం ప్రారంభోత్సవంఅనంతరం శ్రీఆంజనేయులు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, ప్రథమంగా పశ్చిమ గోదావరిజిల్లాలో పాలసేకరణ కేంద్రం ప్రారంభమైనదనీ నిర్ణయింపబడినచోటకూడా త్వరలోనే పాల సేకరణ కేంద్రాలు ప్రారంభం చేయగలమని చెప్పారు. విందు జరిగింది.

పేరవల్లిలో చోరీ

హనుమాన్ జంక్షన్, జూలై 10:— ఇటీవల కృష్ణాజిల్లా పేరవల్లి గ్రామంలో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. శ్రీ కొనకళ్ళ నరసింహారావు ఇంట్లో యిటీవల దొంగలుపడి సుమారు 400 కాసుల బంగారం, కొంత రొక్కం దొంగిలించుకుని పోయినట్లు తెలుస్తున్నది.



పదం బ్రదర్స్, మద్రాసు-1

పర్ఫొరేటెడ్ పారిశ్రామిక స్క్రీనులు
ఏ సైజులోగాని, ఏ శేపులోగాని, ఏ మందంలోగాని, ఏ మెటీరియల్‌లోగాని కావలసినా మాకు వ్రాయండి.
ఎలక్ట్రిక్ స్క్రీన్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
134, మెడోస్ వీధి, బొంబాయి-1. ఫోన్: 255488
గాంధీ నివాస్, రేస్ కోర్సు రోడ్డు, బరోడా—ఫోన్: 4261

పనుచిగుళ్ల బాధలు, దంతక్షయం సఫల సిద్ధంగా నిరోధించ బడినవి ఫోర్‌హన్స్ టూత్ పేస్టు వల్లనే
అయాచితమైన యోగ్యతా పత్రములవల్ల ఋజువైనది*
* ఈ యోగ్యతా పత్రములను జ్యాఫ్రెమేన్నర్స్ అండ్ కం., లి. వారి ఏ ఆఫీసులోనైనా చూడవచ్చును.

స్లోఅన్స్ లినిమెంటు పూసి బాధను నివారించండి
కీళ్లనొప్పులు-బాధగలచోట స్లోఅన్స్ లినిమెంటు రాసి బాధను నివారించండి.
(తుంటి నొప్పి) నొప్పులు, బిరుసుతనము, బెణుకులు, దెబ్బలు, ఒళ్లునొప్పులు, నడుమునొప్పులు, తిమ్మిరులు—
అతిబాధను తొలగించండి
స్లోఅన్స్ లినిమెంటుతో


ఏజెంట్లు-హిందుస్థాన్ లిమిటెడ్, బొంబాయి

BATLIBOI AND COMPANY PRIVATE LTD
రాష్ట్రపతిరోడ్, సికింద్రాబాద్.
శ్రీ జి. వెంకట్రామన్—అసిస్టెంట్ మేనేజరు.
శ్రీ జార్జి ఫిలిప్ —స్టర్క్.
శ్రీ ఎం. వి. సంపత్‌రావ్—సేల్సు అండ్ సర్వీస్ ఇంజనీరు.
శ్రీ ఎస్. జి. మెహతా —అసిస్టెంట్.
వీరు 1966 జూలై సోమవారం నుంచి మా సర్వీసులో లేరు. వీరితో ఎవరైనా మా కంపెనీ తరఫున లావాదేవీలు జరిపినచో అవి వారి స్వంత బాధ్యతపైన చేసినవారగుదురు. అని కంపెనీ ప్రకటించేస్తున్నది.
ఇకముందు కంపెనీ వ్యవహారములు మా కంపెనీ సికింద్రాబాద్ బ్రాంచితోనే నేరుగా జరుపుకొనవలెను.
For Batliboi and Company Private Ltd.
బ్రాంచి మేనేజరు

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పో. బా. నం. 2784, 153 మౌంట్‌రోడ్ మద్రాసు — 2.
Tender Notice No. E/2(81)/66
ఉపయోగించిన [క్రేట్స్] Wooden Pallets (Crates) అమ్మకము, వేయడానికి నిర్ణీత ఫారములో సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. ఫారములు ఒకరివి మరి యొకరికి మార్చుకొనగూడదు. ఒకొక్క ఫారము రు 15—చెల్లించిగాని మనీ ఆర్డరు ద్వారాగాని [క్యాషు చేయబడును] చెల్లించి పైన తెలిపిన ఆఫీసులనుండి పొందవచ్చును. టెండరు ఫారములు రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిజాంషుగర్ ఫ్యాక్టరీ బిల్డింగ్సు 'ఫతేమైదాన్' హైదరాబాద్—4., రీజనల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిల్ఫినిహాస్, భిక్షవిలాస్‌రోడ్, తిరువేండ్రం—14., రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌బిల్డింగ్సు, గాంధీనగర్, బెంగుళూరు—9: రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 1/144 మౌంట్‌రోడ్, మద్రాసు—6 ఆఫీసులలో తే. 11. 7. 66 నుంచి 26. 7. 66 వరకు అమ్మకమునకు దొరకును. టెండర్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియామీదగాని, ఇతర షెడ్యూల్డు బ్యాంకుమీదగాని, సెక్రటరీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపేర, ధరావతు సొమ్ము రు 5000—లకు డిపాజిట్ ఎట్—కాల్ రశీదు జతపరిచి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు 153 మౌంట్‌రోడ్, మద్రాసు 2 కు 27. 7. 66 మ. 12 గం. లోపల చేరునట్లు పంపవలెను. ధరావతుసొమ్ము లేకుండ పంపే టెండర్లు పరిశీలించబడవు. గెలుపొందిన టెండరుదారు రు 20,000—సెక్యూరిటీ డిపాజిటు నిర్ణీత ఫారములో యివ్వవలెను.
టెండరుదారులు తమ [శేయస్సు దృష్ట్యా] టెండరు పత్రము నిబంధనలు జాగ్రత్తగా చదువుకొని టెండరు పంపవలసిందిగా కోరబడుతున్నారు. వుడెన్ పాలెట్సు, టెండరు షెడ్యూలో సూచించిన స్పెసిఫికేషన్ ప్రకారం ఉండవలెను. వాటిని గవర్నమెంటు ... మంచి ... తెలియ ... జేతము ... గనిస్తాను ... ఫ్యాక్టరీ వెంటనే కోరబడుచున్నది.

క్రీడాలోకం

క్రికెట్ క్లబ్ షటిల్ స్టూడెంట్ ఫైనల్సుకు హుస్సేన్

బొంబాయి, జూలై 10:— ఇచట జరుగుచున్న క్రికెట్‌క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ బాడ్మింటన్ టోర్నమెంటులో సీనియర్సు ఫైనల్సుకు దినేష్‌ఖన్నా, సురేష్‌గోయెల్, బాలుర ఫైనల్సుకు జహూర్ — ఉల్—హుస్సేన్ [హైదరాబాద్] గౌతము తక్కార్ ఫైనల్సుకు చేరారు.

దీపక్‌ఘోష్ వాళ్ళకు గట్టిలు ఎక్కువకాల ఆంగా ప్రదర్శించకపోవడంతో, దినేష్‌ఖన్నా సెమీఫైనల్సు ఆడుటక్కర్లేకపోయింది. రెండవదానిలో గోయెల్ ఒస్‌వాద్యాను 15—5, 15—1 తో నిమిషాలమీద ఓడించారు.

ఇతర పోటీ ఫలితాలు:

స్టూడెంట్ [సెమీ ఫైనల్]: జహూర్ హుస్సేన్ — అతుల్ [పేమనారాయణ్—15—4, 15—10, తక్కార్— జి. పర్మన్‌సింగ్ 15—4, 15—9.

బాలురు [ఫైనల్] పశుపతిదాస్— జి. దర్శన్‌సింగ్ 10—15, 15—10, 15—6 బాలురు డబుల్స్ [ఫైనల్] షాప్, రజని — పి. దాస్, సాహ్ 15—11, 15—11 [స్త్రీల సింగిల్స్] [సె. ఫై]: శోభామూర్తి — యం. కేల్కర్ 11—7 11—5, సరోజిని ఎప్టే — అదిల్ కొత్వాల్ 11—1, 11—5.

హైదరాబాద్ స్పోర్ట్సు

హైదరాబాద్, జూలై 10:— రహ్మత్ ఫుట్‌బాల్ కీసుతో ఆంధ్రప్రదేశ్ పోలీసు, హైదరాబాద్ రోవర్సు మధ్య పోటీ సమమయింది. ఎవ్వరూ గోలు చేయలేదు. మరొక పోటీలో సిటీ ఓల్డ్సు బాయ్సు ఎస్సోసియేషన్, ఎ. పి. సెక్రటేరియట్‌ను 3—1 గోల్సుతో ఓడించింది.

ఇండియనాస్ స్పోర్ట్సు కప్పు హాకీ టోర్నమెంట్ సెమీ ఫైనలులో ఇ. యం. ఇ. స్కూల్, రోడ్ ట్రాన్సుపోర్ట్సు క్రికెయేషన్ క్లబ్‌ను 2—1 గోల్సుతో ఓడించింది. రోడ్ ట్రాన్సుపోర్ట్సు క్లబ్ బాగా ఆడినా ఇ.యం.ఇ. గోల్‌కీపర్ నారాయణ్ ప్రతిభవల్ల ఎక్కువ గోల్సు చేయలేకపోయారు. విజేతలకు పూసయ్య రెండు గోల్సుచేశారు.

సికింద్రాబాద్ వై.యం.సి.ఏ లో జరిగిన జింఖానా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ సెమీ ఫైనలులో ఆర్. టి. సి. ఆర్. సి., ఎ. సి. ఒ. బి. ని 49—44 పాయింట్లతో ఓడించారు.

నంది వాలీబాల్ టోర్నమెంట్ సెమీ ఫైనలు ఎ. ఒ. సి. సెంటర్ మలక్‌పేటను 15—5, 15—7 తో రెండు వరుసగేములలో తేలికగా ఓడించారు.

ఇతర వార్తలు

కెంట్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న కౌంటర్‌బరీలో ప్రారంభమయిన పోటీలో, వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్సులో 5 ... పరుగులకు ... చేసింది. ... పరుగులలో ... పరుగులకు జహూరిదా సెనా చేసింది, హోఫర్డ్ [55] ఆటలోకి వచ్చిన తర్వాత, మాక్‌హారిస్ హోఫర్డ్ పరుగులన్న జహూవేగంగా చేసి, ఆటగాడం మార్చారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పనిలో జాప్యం

విదేశీమారకద్రవ్యం కొరతవలన ఏర్పడినదని ముఖ్యమంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:—విదేశీమారక ద్రవ్యం కొరత కారణంగా గతపంచవత్సరంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణపుపనిలో ఆలశ్యం ఏర్పడింది.

నేడు శాసనమండలిలో ప్రశ్నోత్తరాలసమయంలో శ్రీ ఎన్. రామకృష్ణయ్యకు [ఇండి] ముఖ్యమంత్రి పై విషయాన్ని వెల్లడించారు.

విడిభాగాలు దొరకనికారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన భారీ భూమిట్రప్పకం యంత్రాలను చాలకాలంపాటు స్వినాగా వుంచవలసివచ్చినదని ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీశైలంప్రాజెక్టు విషయంలోకూడా ఇలాగే జరిగిన దన్నారు. ఇతరప్రాజెక్టు ప్రాంతాలనుండి యంత్రాలను ఇక్కడకు తరలించవలసివచ్చిన దనికూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈవిషయమై రాష్ట్రప్రభుత్వం మరల మరల కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నదని,రాష్ట్రానికి తగు విదేశీమారకద్రవ్యం కేటాయించడానికి కేంద్రంకూడా కృషిచేస్తున్నదని ఆయన ప్రకటించారు. అయితే వివిధ కారణాల వలన ఈ ఇబ్బందినికేంద్రంఎదుర్కొలేకపోతున్నదన్నారు.

విద్రోహకరచర్యలలో పాల్గొనే ప్రభుత్వోద్యోగులచే నిర్బంధంగా పదవీవిరమణ చేయించడానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసుల నిబంధనల క్రింద గవర్నరుకు అధికారం కలదని ముఖ్యమంత్రి శ్రీ వై. సి. రంగారెడ్డి [జనసంఘం] కు తెలిపారు.

పరిపాలన సంస్కరణలకమిటీ సిఫార్సులపై ప్రభుత్వం పరిశీలన పూర్తిచేయలేదని రెవిన్యూమంత్రి శ్రీ ఎన్.రామచంద్రారెడ్డి శ్రీ ఎస్.టి.వి.వి. కూర్మాచార్యులకు చెప్పారు.

బ్లీడింగ్ మద్రాస్

చేనేత వస్త్రాల ఎగుమతిసంస్థ ద్వారా 'బ్లీడింగ్ మద్రాసు'నిల్వలను పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు గావించినదని శ్రీ అక్కల కోటయ్యకు పరిశ్రమలమంత్రి తరఫున శ్రీఎస్.ఆర్. వై. శివరామప్రసాద్ చెప్పారు. ఇందుకోసమై చీరాలలో ఒక డిపోను నెలకొల్పనున్నట్లుకూడా మంత్రి పేర్కొన్నారు.

అఖిలభారత వైద్య, ఆరోగ్య సర్వీసులను ఏర్పాటుచేయడానికి భారతప్రభుత్వం యోచిస్తున్నదన్నారు.

ఎస్. ఎస్. ఎల్. సి. లో రోజుకొక పరీక్ష

ఎస్. ఎస్. ఎల్. సి. పబ్లిక్ పరీక్షలలో రోజుకు ఒకపరీక్షను జరపడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నదని విద్యాశాఖమంత్రి చెప్పారు.

విజయవాడ విద్యార్థులవల్లం ఈ విషయమై విజ్ఞప్తినిచేసినదని ఆయనపేర్కొన్నారు.

నెల్లూరు మున్సిపాలిటీ మాజీ స్పెషల్ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో నున్నవని మున్సిపల్‌శాఖమంత్రి శ్రీ చెంచు రామానాయుడు అన్నారు.

కేరళలో అఖిలపక్ష మంత్రివర్గ స్థాపన

శ్రీ ఎస్. జి. రంగా సూచన

కొట్టయం, జూలై 10:—ఒక రాజకీయ పక్షానికి మెజారిటీ కల్పించడానికి అంగీకరించని రాష్ట్రం కేరళ. అంగ్లో—అమెరికన్ పద్ధతిలో ద్విపక్షాల పద్ధతి కూడా ఇక్కడ విజయవంతం కాలేదు. కనుక ఇక్కడగల అన్ని పార్టీలను ఆహ్వానించి ఒక కమిటీ, కాబినెట్ స్థాపించడం, ప్రజాభిప్రాయాన్ననుసరించిఅఖిలపక్షాల నాయకత్వంగానీ, పార్టీరహిత నాయకత్వంగానీ ఏర్పరచడం మంచిది—అని అఖిలభారత స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. రంగా ఉద్ఘాటించారు.

అలా కానిపక్షంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పర్యాయంపు సర్వాధికారంకోసం జరిగే ఆపత్యపైపోటీలతో ప్రజలు నలిగిపోవలసివస్తుందిలేదా, పరదేశపుక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుతగ్గ 'ప్రెసిడెంట్ పరిపాలనకు తలయొగ్గాలి — అని ఆయన పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ అన్నారు.

రాబోవు ఎన్నికలలో స్వతంత్రపార్టీ కేరళ కాంగ్రెసుతో ఎన్నికలపొత్తు ఏర్పరచుకొంటుంది. స్వతంత్ర అభ్యర్థులు నిలబడని నియోజకవర్గాలలో మా పార్టీ కేరళ కాంగ్రెసును బలపరుస్తుంది.

మా సిద్ధాంతాలను అంగీకరించి మా రాజకీయ కార్యక్రమాలపైన అభిమానం కలిగి, మారక్షణ అభివృద్ధి పథకాలను, ప్రజాస్వామ్యాభివృద్ధి లక్ష్యాలను మెచ్చుకొన్నవారం దరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను.

మద్రాసులో డి.యం.కె.పార్టీ, స్వతంత్రపార్టీ కలిసి పనిచేస్తున్నాయి. కేరళ కాంగ్రెసు కూడా డి.యం. కె. బలపరుస్తున్నది. ప్రజాస్వామ్యసిద్ధాంతాలననుసరించి క్రమంగా ఎన్నికలుజరగాలంటేకాంగ్రెసుమంత్రివర్గాలు ఎన్నికలకు మూడునెలలు ముందుపదవులను వదలిపెట్టాలి — అని శ్రీ రంగా పునరుద్ఘాటించారు.

కాంగ్రెసుపార్టీ కేరళలో తప్పకుండా అపజయం పొందుతుంది. గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, మద్రాసు, బహుశః పశ్చిమ బెంగాల్‌లోకూడా కాంగ్రెసుపార్టీ పదవులు వదులుకోవడం తథ్యం.

స్వతంత్రపార్టీ ఒరిస్సా, గుజరాత్, రాజస్థాన్‌లో మంత్రివర్గాల నేర్పరచగలదని నా ఆశాభావం. మద్రాసులో స్వతంత్రపార్టీ ముస్లింలీగ్ సహకారంతో, డి. యం. కె. క్రొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పవచ్చు నన్నారాయన.

బస్సుప్రమాదంలో 5గురి మరణం

కడలూరు సమీపంలో జరిగిన దుస్సంఘటన

కడలూరు, జూలై 10:—ఇక్కడకు సుమారు 20 మైళ్ళదూరంలో పెలుబార్ చెరువు కట్ట ప్రాంతంలో మొన్నరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో5 గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 33 మందికి గాయాలైనవి. బస్సు చక్రాలలో ఒక చక్రం ఊడిపోయి, బస్సు చెట్టుకుకొట్టుకొని బోల్తాపడడంవల్ల ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది.

డ్రైవరు, కండక్టర్లతోసహా గాయపడినవారందరినీ స్థానికప్రభుత్వ ఆస్పత్రిలోచేర్చారు. వారిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా వున్నది.

లఘు పరిశ్రమలలో రాష్ట్రాల పెట్టుబడి పథకం

శ్రీ సంజీవయ్య వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బెంగుళూరు, జూలై 10:—లఘు పరిశ్రమల రంగంలో పెట్టుబడి పెట్టడంద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించవచ్చునని కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీసంజీవయ్య మొన్న ఇక్కడఅన్నారు.

అఖిలభారత లఘుపరిశ్రమల బోర్డు 24 వ సమావేశానికి శ్రీ సంజీవయ్య అధ్యక్షత వహిస్తూ ఇట్టి పథకం ఒరిస్సాలో ప్రస్తుతం అమలులో వుందని, దీన్ని మిగతా రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టవలసిందని పార్లమెంటు అంచనాల సంఘం సిఫార్సుచేసిందని తెలిపారు.

విద్యుత్ పరికరాలు, పెట్రో కెమికల్ పరిశ్రమలు, పారిశ్రామిక వ్యవసాయాలకు సంబంధించిన కొత్త పరిశ్రమల స్థాపనావకాశాలను పరిశీలించడం అవసరమని శ్రీ సంజీవయ్య వక్కాణించారు.

భారీ, లఘుపరిశ్రమల అభివృద్ధిని సమన్వయం చేయడానికై వివిధ పరిశ్రమలకు వేర్వేరు సంఘాలను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.

లఘుపరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక ఇబ్బందులు కారణం కారాదని, ఈరంగానికి ఆర్థిక వనరులను గురించి నిర్దిష్ట విధానాలను సూచించవలసిందని శ్రీ సంజీవయ్య ఈ బోర్డును కోరారు.

దేశంలో తయారయే యంత్రాలనే కొనుగోలు చేయాలని లఘుపరిశ్రమల సంస్థకు ఆయన సూచించారు.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప సమావేశాన్ని ప్రారంభిస్తూ లఘుపరిశ్రమల గుర్తింపునకుగల పరిమితిని రు. 10 లక్షల నుంచి రు. 5 లక్షలకు తగ్గించాలని అన్నారు

మైసూరు పరిశ్రమల మంత్రి శ్రీ కె. మల్లప్ప స్వాగతం చెప్పారు. అస్సాం పరిశ్రమల మంత్రి శ్రీ కె. బి. త్రిపాఠి వందన సమర్పణ చేశారు.

వియత్నామ్ నుంచి సెలవులో అమెరికా వచ్చిన సైనికులు

తిరిగి వెళ్ళే ఏర్పాటు

వాషింగ్టన్, జూలై 9:— వియత్నామ్ నుంచి సెలవుపై వచ్చి అమెరికాలో ఉంటున్న సైనికులకు సైనికవిమానాలను అందుబాటులో ఉంచాలని తాత్కాలిక రక్షణ మంత్రి నేడు ఉత్తర్వు జారీచేశారు.

వియత్నామ్‌కు వెళ్ళేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఉత్తర్వు సూచిస్తున్నది.

గ్రౌండ్ మెకానిక్స్ సమ్మె నేడు ప్రారంభమైన కారణంగా ఈ ఉత్తర్వు జారీచేశారు. అమెరికా పౌర వైమానిక శాఖలో మూడింట రెండువంతుల మేరకు గ్రౌండ్ మెకానిక్స్‌కు సంబంధం ఉంటుంది

క్రీడాకారుల స్కాలర్‌షిప్ పథకానికి సిఫార్సు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 9 :— చతుర్థ ప్రణాళికలో క్రీడాకారుల స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టాలని అఖిలభారత క్రీడామండలి సిఫార్సు చేసింది.

జిల్లా స్థాయి పోటీలలో నిర్ణీత ప్రమాణాన్నందుకున్న 12—21 సంవత్సరాల మధ్య వయస్కులకు 500 స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని ఈ మండలి సూచించింది. వీటి మొత్తం ఖర్చును భారత ప్రభుత్వమే భరించాలనికూడా ఆ మండలి అన్నది.

ఈ పథకం వివరాలను ముమ్ముందు రూపొందిస్తారు..

అందరు కోరుకొనునది
ASOKA No. 1506
అశోకా
సుగంధ వక్కపొడి

మంచి ఆరోగ్యముకొరకు
మరియు ఎక్కువ పాలు ఇచ్చుటకు
OK బ్రాండ్ పశుగ్రాసం
అన్ని పశువులకు విటమినుతో కూడిన ఆహారము.
రు. 72 కిలోల బస్తాలలో దొరుకును.
డీలర్లు
గుంటూరు జిల్లా:—
[1] సంబారు పార్థసారథి అండ్ కో., బండలబజారు, గుంటూరు
[2] కోరమాండల్ ఏజెన్సీస్, సంతపేట, ఒంగోలు
[3] కిసాన్ ట్రేడర్సు, పోలీసు స్టేషన్ ఎదుట, దర్బార్‌రోడ్డు, చీరాల
[4] కిసాన్ ట్రేడర్సు, బస్సుస్టాండు దగ్గర, బాపట్ల
[5] శ్రీ కన్యకాపరమేశ్వరి జనరల్‌స్టోర్సు, తెనాలి.
[6] గుడ్‌విల్ ట్రేడింగ్ కంపెనీ, కళామందిర్ ఎదుట, చిలకలూరిపేట
కృష్ణా జిల్లా:—
[1] గజపల్లి కోటయ్య, మూకల సుబ్బారావు అండ్ కో., కెనాల్‌రోడ్డు, విజయవాడ
[2] యండూరి రాధాకృష్ణమూర్తి, పి.వి.ఆర్. కృష్ణమూర్తి, ..., విజయవాడ—1
[3] జయా ట్రేడర్సు, తిలక్‌రోడ్డు, గుడివాడ.
[4] శ్రీ సీతారామ ట్రేడింగ్ కంపెనీ, కొత్తపేట, నూజివీడు.
పశ్చిమగోదావరి జిల్లా:—
(1) రామకృష్ణా ట్రేడింగ్ కంపెనీ, (పారిస్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్సు), కెనాల్ రోడ్, ఏలూరు
(2) లక్ష్మీ నరసింహం అండ్ కో, మెయిన్‌రోడ్, పాలకొల్లు
(3) వలివేటి ఆంజనేయులు, మెయిన్‌రోడ్, భీమవరం
తూర్పుగోదావరి జిల్లా:—
(1) జొన్నలగడ్డ సత్యానందం, చిట్నూరివారి వీధి, కాకినాడ
(2) కొండాడ సూరరాజు అండ్ కో, తుని.
ముఖ్యమైన ఇతర చోట్ల స్టాకిస్టులు కావలెను.
వివరములకు:
గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్సు
శ్రీ మధు ట్రేడింగ్ కంపెనీ, ... వీధి, విజయవాడ-1. (ఎ. పి.)
శ్రీకాకుళం, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మమ్ జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్లు
సారా ఏజెన్సీస్, గొల్లపూడి రామచంద్రరావు వీధి, ..., విజయవాడ 2.

ఉద్యోగుల ప్రభుత్వ భీమా పథకం

యజమానుల ద్వారా నగదు ప్రయోజనాలు కల్పించేందుకు యోచన

న్యూఢిల్లీ, జూలై 10:—పారిశ్రామిక కార్మికులకు, ఉద్యోగుల ప్రభుత్వభీమాపథకంక్రింద యజమానులద్వారా నగదురూపంలో ప్రయోజనాలు కల్పించే ప్రతిపాదనను కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నదని అధికారికంగా తెలుస్తున్నది.

ఉద్యోగుల ప్రభుత్వ భీమాపథకానికి చెందిన ఉద్యోగులు జరుపుతున్న ఆందోళనదృష్ట్యా ఈ ప్రతిపాదన పరిశీలించబడుతున్నది.

ఈ భీమాపథకం క్రింద దాదాపు 35 లక్షలమంది పారిశ్రామిక కార్మికులు భీమా చేసుకున్నారు. సగటున కార్మికునికి రు 20 లు వంతున ప్రతిసంవత్సరం భీమా కార్పొరేషన్ సగటున రు 30 లక్షలు చెల్లిస్తున్నది.

కార్మికుల ఆందోళనమూలంగా కొన్ని ప్రాంతాలలో చెల్లింపులలో కుదింపు అగ్గించబడినప్పటికీ, సగటున దేశవ్యాప్తంగా 50శాతం చెల్లింపులు జరుపబడుతున్నవి.

శానిటరీ ఇన్‌స్పెక్టర్లమండలి ఏర్పాటుకు ఆమోదం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:—శానిటరీ ఇన్‌స్పెక్టర్ల భారతీయమండలి ఏర్పాటువట్టాన్ని చేయవలసినదిగా పార్లమెంట్‌కు తమ అంగీకారాన్ని తెలుపుతూ మంత్రి శ్రీ ఎస్. ఆర్. వై. శివరామప్రసాద్ ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసనమండలి నేడు ఆమోదించింది. దేశంలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చదివేకోర్సులను నిర్ణయించడానికి ఈ మండలి పనిచేస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయఉత్పత్తి, పశుసంపద మార్కెట్‌బిల్లు 1966ను ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను కొట్టివేస్తూ శాసనమండలి ఆమోదించింది. మంత్రి శ్రీ పి.సి. సుబ్బారెడ్డి దీనిని ప్రతిపాదించారు.

తుంగచాపలు

డమాస్కస్, జూలై 10:— భారతదేశంలో చాపలు చాలా అందంగాచేస్తారనే మాటవిని,సిరియాదేశం, ఇక్కడనుంచిరంగురంగుల తుంగచాపలు దిగుమతి చేసుకోవాలని తాపత్రయపడుతున్నదట. నగిషీ, నాజూకుతనం వున్నవికూడా కావాలని కోరిందట. ఈ దేశం ఏటా 10,000 బేళ్ళ చాపలు, దిగుమతి చేసుకొంటున్నది. ఇంతవరకు యిపన్నీ చైనానుంచి వస్తున్నాయి. ఇండియన్ డిజైన్లముందు వాటి ప్రతిభ నిలవలేదుకాబోలు..సిరియా చూపు ఇటు తిరిగింది.

చతుర్థ ప్రణాళికలో మరి రెండు ఉక్కు ఫ్యాక్టరీలు

ప్లానింగ్ కమిషనుకు ప్రతిపాదన పంపినట్లు శ్రీ సేఠీ వెల్లడి

దుర్గాపూర్, జూలై 10:—చతుర్థ ప్రణాళికలో మరిరెండు ఉక్కుఫ్యాక్టరీలను నెలకొల్పడానికై ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖచే ప్లానింగ్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపబడినవని ఆశాఖ కేంద్రఉపమంత్రి శ్రీ పి.సి. సేఠీమొన్న ఇక్కడ తెలిపారు. వీటికి రెండు ఇనుము కరిగించే కొలుములు, పల్ప్లెక్సులు వుండగలవన్నారు. వీటికి రు. 80 కోట్లు వ్యయమవగలదన్నారు. కలకత్తా మీదుగా ఢిల్లీ వెళ్ళేముందు శ్రీ సేఠీ నిన్న యిక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు.

చతుర్థ ప్రణాళిక పరిధాపుంపై ప్రస్తుత ఉక్కుఫ్యాక్టరీల విస్తరణఆధారపడగలదన్నారు. వాటి విస్తరణతో ఎటువంటి ఇబ్బందిఉండక పోవచ్చునని ఆయన ప్రకటించారు.

భిలాయ్ ఉత్పత్తిశక్తి 25 నుండి 35 లక్షల టన్నులకు పెరుగగలదన్నారు.

హైదరాబాద్ గంగపుత్ర సంఘం సమావేశం

హైదరాబాద్, జూలై 10:— గంగపుత్ర [మత్స్య పారిశ్రామిక] సంఘం నగరశాఖ 3వ తేదీన ఇక్కడసమావేశమై రూ.50,000 వ్యయంతో సామాజిక హాలును నిర్మించడానికి నిర్ణయించింది. శ్రీ పి. స్వామి [మున్సిపల్ కౌన్సిలర్] చైర్మన్‌గా ఈసమావేశం 10 మంది సభ్యులతో గూడిన భవన నిర్మాణ కమిటీని నియమించింది.

చావ్‌నిక్స్ [ఫ్రెంచి ఆల్ప్స్], జూలై 10: ప్రకృతి రమణీయతను సందర్శించ వచ్చిన వారితో నిండిన మూడు కేబిల్‌కార్లు నిన్న ఒక పర్వతానికి గుద్దుకొని 10 మంది గాయపడ్డారు. వారిలో ఒక చిన్నపాప కూడావుంది.

ఋతుక్రమం ఆలస్యమైతే?
విశ్వాసపదవమ్మ ప్రఖ్యాతిగాంచిన దేవిపిల్సు వాడండి
పుటికిపొక్కు ఫ్యాకెట్టు 28 మాత్రలు వెల రు!!
పగం కొట్టు ఫ్యాకెట్టు 14 మాత్రలు వెల రు ...
ప్రతి చోట దొరుకును
దేవి పిల్సు ముఖ్యంగా ఆలస్యమైన, క్రమముగా కాక పోయిన బాధతోకూడిన, శక్తి ఆగిపోయినబహిష్టుకుదేవిపిల్సు బాగుగ గుణమున్నను
1 అన్ని సందర్భములలోను శీఘ్రముగాను, అమోఘముగాను పనిచేయును
2 ప్రపంచమంతటా ... ఎట్టి హాని కలిగింపదు
Mfrs. SEENU & CO. MADRAS-21
స్టాకిస్టు : సిటిఫార్మా డిస్ట్రిబ్యూటర్సు, రాంగోపాల్ వీధి, విజయవాడ.
ప్రముఖ కెమిస్టులందరివద్ద లభింపను.

కోల్గేట్ మెంథొలేటెడ్ షేవింగ్ క్రీమ్


కోల్గేట్ షేవింగ్ క్రీమ్ మీ చర్మానికి ఉల్లాసకరమైన శాంతాన్ని ఇచ్చే చలువపరచు మెంథాల్ కలిగి వున్నది.
కోల్గేట్ మెంథొలేటెడ్ షేవింగ్ క్రీమ్ మీ చర్మాన్ని ఎంతో మృదువైన, సౌఖ్యమైన క్షవరానికి అనువుగా చేసేటప్పుడు అందరితెల్లని నురగలోని అధికమైన చల్లదనం మీకూ అద్భుతమైన ఉల్లాసాన్ని అనుభవింపండి.
క్షవరవృత్తుల ... చేయండి.
... అందంగా తయారవండి.
... చల్లని, క్షవరానికి కోల్గేట్ మెంథొలేటెడ్ షేవింగ్ క్రీమును యీరోజే కొనండి.
కోల్గేట్ షేవింగ్ ...
CMS. G. 3. TEL

నాణ్యతపై జూదమాడుచున్నారా?

జూదము వినాశకరము. నాణ్యతపై ఎన్నడూ జూదమాడవలదు. మీ మైకో ఫ్యూయల్ ఇంజక్షన్ ఎక్విప్‌మెంటునకు తగిన పరిమాణములలో తయారుచేయబడినవి. మైకో విడిభాగాలు మాత్రమే. కనుక ఎల్లప్పుడూ అసలైన మైకో విడిభాగాలనే వాడండి. అసలుకానటువంటి నకిలీ విడిభాగాలు తక్కువ ధర కావచ్చు. కాని అధిక కష్టములతోపాటు పదే రిపేర్లు ఎక్కువవుతుంది. ఎల్లప్పుడూ మైకో విడిభాగాలనే వాడి మీ కష్టాలకి అధిక రిపేరి ఖర్చులు మిగల్చండి. అందుకే నాణ్యతపై జూదం తగదు.
మైకో కృషి ఉత్తమ రహదారి ప్రయాణములకు
MICO
LICENCE BOSCH
మోటార్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ బెంగళూరు
ఉమ్మడి స్థావరములు: బొంబాయి-18 : 87 డా. అనిబిసెంట్ రోడ్డు, వర్లి ■ కలకత్తా-16 : 91.ఎ, పార్క్ స్ట్రీట్ ■ మద్రాసు-2 : 1/156 మౌంట్ రోడ్డు ■ న్యూ ఢిల్లీ-1 : మాజియాబాద్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, 29 ఎ/1, ఆసఫ్ అలీ రోడ్డు ■
ASP/MICO/107

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

కె. హోర్ గారి
ఆయుర్వేద
మహాభృంగరాజ తైలము
వెంట్రుకలను రాలనీయదు
శిరస్సును చల్లగా నుంచును

ఆంధ్రప్రభ **

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 803198

సంపుటి : 31 సంచిక · 188 విజయవాడ 12-7-1966 మంగళవారం 6 పేజీలు . 10 పైసలు

పన్నెండు గజాలకు ఒక కారు

లండను, జూలై 11 :— ప్రపంచ రాజ్యా లన్నిటిలోకన్నా ఇంగ్లాండులో ఎక్కువ కారు లున్నాయట. మొత్తం 12,939,000 కార్లు ఇంగ్లాండు రోడ్లమీద పరుగులు తీస్తువుంటాయట. అంటే దేశంలో వున్న రోడ్ల పొడవు లెక్కకడితే, పన్నెండు గజాలకొక కారు వున్నదని లెక్క తేలింది. కొన్నాళ్లుపోతే ఎంత పొడవు రోడ్డుందో అంత పొడవు సరిపోయేకార్లు వచ్చిపడవచ్చు. కార్లవల్ల ఈఏడు వచ్చిన పన్ను 1,000,000,000 పౌనులు.

దేవాలయ ధర్మకర్తల వంశపారంపర్యం హక్కు రద్దు సమస్య

అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తెలుసుకోవాలని శాసనసభ నిర్ణయం

బిల్లుపై చర్చకు అసెంబ్లీ సమావేశం మరొకరోజు పొడిగింపు: సభాపతి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూలై 11: దేవాలయాల ధర్మకర్తృత్వంలో వంశపారంపర్య పద్ధతిని రద్దుచేయడంలో చట్టరీత్యా ఎదురుకాగల సాధకబాధకాల పైన, దేవాదాయచట్టంలో నిర్దేశించబడిన ప్రకారం ఎండోమెంట్ శాఖ అధికారి 'హిందువు' అయివుండాలనడం రాజ్యాంగచట్టంలోని 16 (5) వ సూత్రానికి విరుద్ధంకాదా అన్న విషయంపైన అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తెలిసికోవడానికి రాష్ట్ర శాసనసభ నేడు నిర్ణయించింది.

ఈ బిల్లుపై శాసనసభ రేపుకూడా చర్చ సాగించగలదని, అదిలో నిర్ణయించిన ప్రకారం జూలై 12 న గాక శాసనసభ సమావేశం 13 న వరకు జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు.

ప్రశ్నోత్తరాలసమయం ముగిసిన అనంతరం హిందూ మతాదాయ, ధర్మాదాయ సంస్థల వ్యవహారాలమంత్రి శ్రీ గడె చేసిన తమ ప్రసంగాన్నికొనసాగిస్తూ ధర్మకర్తలసంఘంలో వంశపారంపర్యహక్కులు లేనిసభ్యులను ప్రవేశపెట్టడం వంశపారంపర్యంగా ఉంటున్న ఒక సభ్యుని హక్కును సంకుచితం చేసినట్టు కాగలదా అన్నదే ప్రస్తుతపరిశీలనీయాంశమని, వంశపారంపర్య హక్కులు గలిగిన ఒక ధర్మకర్తకు సంబంధించి శ్రీ విశ్వనాథం ప్రస్తావనకు తెచ్చిన విషయం, యాజమాన్యంలో అక్రమ చర్యలకు సంబంధించినదికనుక పైన పేర్కొన్న అంశంతో దానికి ఎట్టివిధమైన సంబంధం లేదని భావిస్తున్నానని అన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే పరిశీలించాలి. వంశపారంపర్యంగా ఉంటున్నసభ్యుడు ధర్మకర్తలసంఘం అధ్యక్షుడైనప్పటికీ, సదరు సంఘంలో సభ్యులుగా ఉంటున్న వంశపారంపర్యహక్కులు లేని ఇతరసభ్యులు, అతని నిర్ణయాలను వీటో చేయడానికి అవకాశం ఉందన్నవిషయాన్ని వాదనడానికి వీలులేదు. అయినప్పటికీ, ధర్మకర్తల సంఘంలో వంశపారంపర్య హక్కులు లేనిసభ్యులను నియమించడానికి ప్రభుత్వం ఏవిధంగానూ కూడా కాలంవృథాచేయబోదని, అయితే వంశపారంపర్య హక్కులు గలిగిన ఒకధర్మకర్తను అతడు ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం అతడిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించడదని మంత్రి వివరించారు.

అందువల్లనే బిల్లులో 'ఉండితీరాలి' అన్న మాటకుబదులు 'ఉండవచ్చు' అన్న పదం ఉపయోగించబడింది.

వంశపారంపర్యంగా ఉంటున్న ధర్మకర్తలను తొలగించే సమస్యను, దానికిసంబంధించిన అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని సమగ్రంగా పరిశీలించాలి. ఈ ధర్మకర్తల సంస్థలకు వారికి తగిన పరిష్కారం ఇవ్వాలని కోరడానికివీలు ఉంటుందా? రాజ్యాంగచట్టరీత్యా ఇదిసమ్మతమేనా? వంశపారంపర్య హక్కులులేని ధర్మకర్తలలో వంశపారంపర్యంగా ఉంటున్న వారంతా యోగ్యులు కానివారుకారా? అందువల్లనే ఈ సమస్యపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించిందని మంత్రి వివరించారు.

శ్రీ తెన్నేటివిశ్వనాథం: అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం వ్యక్తులకు సంబంధించినదైతే దాన్ని వెల్లడించవలసిన అవసరంలేదు. కాని, అది బిల్లుకు సంబంధించినదైతే సభవారికి దాన్ని నివేదించాలి.

మంత్రి: అందుకుతగిన కారణంగాని, అవసరంగాని నాకు కనపడడంలేదు.

శ్రీ వావిలాల: ఒక మంత్రి తాను ఎవరి సలహాను పొందినదీ వెల్లడించినప్పుడు 246 వ సూత్రం ప్రకారం, దానికిసంబంధించిన డాక్యుమెంటునుగాని, దానిసారాంశాన్నిగాని సభవారికి తెలియజేయాలి.

మంత్రి: అటువంటి అవసరం ప్రస్తుతం ఉత్పన్నం కాదని అంటున్నాను. డిప్యూటీ స్పీకర్ ఆదేశించి నట్టయితే సభవారికి దాన్ని నివేదించడానికి నేనుసిద్ధమే.

కొత్త రైల్వే మండలం స్వరూపం

కేంద్రంనుండిసమాధానం రాని పరిస్థితి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 11:— కొత్త రైల్వే మండలం సికింద్రాబాద్ కేంద్రంగా అక్టోబరు ఒకటవ తేదీనాటికి అవతరించడం ఖాయ మయినప్పటికీ ఈ మండలం స్వరూపం గురించి కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం రాలేదని పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ రఘువులు శాసనమండలిలో నేటి సాయంత్రం తెలియచేశారు.

శ్రీ ఎస్. సోమయాజులు సమర్పించిన కాల్ అటెన్షన్ తీర్మానానికి సమాధానమిస్తూ పబ్లిక్‌వర్క్సు మంత్రి పై విధంగా అన్నారు.

సికింద్రాబాద్, షోలాపూర్, విజయవాడ, గుంతకల్లు, విశాఖపట్టణం డివిజన్లు కొత్త రైల్వే మండలంలో వుండాలని 1964 లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, ఇలాంటి రైల్వే మండలం పరిపాలనానిర్వహణకు తగినదిగా వుండగలదని అన్నారు.

కొత్త రైల్వే మండలం ఉద్యోగులలో తెలుగువారికి అన్యాయం జరుగకుండా చూడగలనని మంత్రి హామీ యిచ్చారు.

నిజామాబాద్, జూలై 11:— వర్షాలు పడాలని కోరుతూ, ఇక్కడ సుమారు 2000 మంది ముస్లింలు 8వ తేదీన ప్రార్థనలు చేశారు. ఆర్యసమాజ్ వారు యజ్ఞాన్ని కూడా జరుపుతున్నారు. రోజురోజుకు ఎండలు ఎక్కువవుతున్నవి. వర్షాలు పడే సూచనలు కానరావడం లేదు [స.వి]



భుట్టో గారడ : అయూబ్ గారడీ

లోహియా అరెస్టు

యు. పి. బంద్ సందర్భంగా

ఆగ్రా, జూలై 11:— సంయుక్త సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ రామమనోహర లోహియా నేడు రాజా—కీ—మండి రైలు స్టేషన్‌కు ఎక్స్‌ప్రెస్‌రైలులో రాగానే అరెస్టు చేశారు.

144వ సెక్షనును ధిక్కరించి ఆగ్రా బహిరంగసభలో ప్రసంగించదలచినట్లు నిన్న శ్రీ లోహియా ప్రకటించారు.

యు. పి. బంద్ ఉద్యమం సందర్భంగా బహిరంగ సభలు, ప్రదర్శనలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.

అరెస్టుకావడానికి ముందు దేశమంతటా ప్రస్తుతం 'పోలీసురాజ్యం' కలదని, దీనిని కూలద్రోయాలని శ్రీ లోహియా విజ్ఞప్తి చేశారు.

శ్రీ లోహియాతోపాటు మరొక సోషలిస్టు నాయకుడు శ్రీ బ్రిజ్‌రాజ్‌సింగ్ మరిముగ్గురు శాసన సభ్యులు అరెస్టయ్యారు.

రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి పరిస్థితి ఆగస్టునెలలో మెరుగుపడే సూచన

—అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూలై 11:— వర్షాలు కురిసినపక్షంలో ఆగస్టునెల మొదటి వారంలో రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి పరిస్థితి మెరుగు కావచ్చుననే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం అసెంబ్లీలో వ్యక్తం చేశారు.

వర్షాలు కురిసేపక్షంలో అని చెప్పడం చాలా అవసరమన్నారు.

"తుంగభద్ర ఆనకట్ట విద్యుత్‌కేంద్రం జూలై రెండున మూసివేయ బడినది. హంపి విద్యుత్ కేంద్రం మాత్రం పనిచేస్తున్నది. అందువలన రాష్ట్రం మామూలుగా 32 మెగావాట్లకు ఆరుమెగావాట్లు విద్యుచ్ఛక్తి మాత్రం రాష్ట్రానికి లభిస్తున్నది.

"మాచ్‌ఖండ్‌లో జలప్రవేశపు జలాశయం నీటి మట్టం 2,656 అడుగులు. ఇంత తగ్గుదల ఇంతకు ముందెన్నడులేదు. మామూలుగా ఆరు యంత్రాలు యిక్కడ పనిచేస్తాయి. అయితేరెండుయంత్రాలుమాత్రమే పనిచేస్తున్నాయి. ఈ కారణంగా మామూలుగా లభించే నూరుమెగావాట్లకు బదులు తొమ్మిది మెగావాట్లు మాత్రం రాష్ట్రానికి అందుతున్నవి.

రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో లభించే మొత్తం విద్యుచ్ఛక్తి:—మాచ్‌ఖండ్ తొమ్మిది మెగావాట్లు. వైజాగ్ రెండు విజయవాడ 4, నెల్లూరు 26—తుంగభద్ర—6, మొత్తం 47 మెగావాట్లు. ఇక తెలంగాణాలో:—హుసేన్ సాగర్—14; రామగుండం—17, గాస్—టర్బోసెట్టు—7, డీజిల్ సెట్లు—3 మొత్తం 41 మెగావాట్లు.

రాష్ట్రంలో లభించే మొత్తం 88 మెగావాట్లు. కొరత పరిస్థితి సరిదిద్దడానికి థర్మల్ కేంద్రాలు రోజంతా పనిచేస్తున్నవి. మద్రాసు, మైసూరు రాష్ట్రాలనుంచి 32 మెగావాట్లను రాష్ట్రం కొనుగోలు చేస్తున్నది. నేడు రాష్ట్రం అవసరాలు 120 మెగావాట్లు. మామూలుగా 243 మెగావాట్లు అవసరం.

రామగుండం కేంద్రం జూలై 4 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు 20 మెగావాట్ల శక్తిని ఉత్పత్తిచేస్తున్నది. ఇప్పుడు ఈ కేంద్రంలో ఆయిల్‌ఉపయోగించి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ఉత్పాదనశక్తిని బొగ్గు వినియోగించి హెచ్చించడానికి ఒక వారం ఉత్పత్తిని కట్టిపెట్టవలసి వుంటుంది.

విద్యుచ్ఛక్తి కొరత యింత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కేంద్రాన్ని వారం రోజులపాటు మూసివేయడం సాధ్యపడదు. వర్షాలు పడితే ఈ కేంద్రాన్ని ఒకవారం రోజులపాటు మూసివేయవచ్చు. ఇది ఆగస్టునెలలో సాధ్యపడవచ్చు." అని ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి పరిస్థితిని వివరిస్తూ ప్రకటించారు.

తెనాలివద్ద రైలు ప్రమాదం

ఇంజన్ పట్టాలుతప్పినదుర్ఘటన

తెనాలి, జూలై 11— తెనాలి స్టేషన్ వద్ద మద్రాసు విజయవాడ ప్యాసెంజర్ రైలు ఇంజన్ నేటి మధ్యాహ్నం 3—15 గంటలకు పట్టాలు తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు రైలులో ఎవరికీ గాయాలు తగలలేదు.

తరువాత 4—30 గంటలకు వచ్చిన కాకినాడ — రేణిగుంట ప్యాసెంజర్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఈ రైలు ఇంజన్ సహాయంతో పడిపోయిన రైలు ఇంజన్ పట్టాలమీద వుంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

దీని ఫలితంగా రెండు రైళ్ల ప్రయాణీకులు అందరు తెనాలి ప్లాట్‌ఫారంమీద గడపవలసివచ్చింది. రేపల్లె తెనాలిప్యాసెంజర్ రైలును స్టేషనుబయట నిలిపివేశారు. రేపల్లె రైలును రద్దు చేశారు.

మైసూరులో అందరికీ ఉచిత సెకండరీ విద్య

బెంగుళూరు, జూలై 11:— మైసూరులో ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రభుత్వ గ్రాంటులతో నిర్వహింపబడే పాఠశాలలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థు లందరికీ వారి పోషకుల ఆదాయంతో నిమిత్తం లేకుండా 1966—67 విద్యాసంవత్సరం నుంచి సెకండరీ విద్య ఉచితంగా గరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మనూభాయ్ షా

న్యూఢిల్లీ, జూలై 11:— భారత వాణిజ్య శాఖ మంత్రి శ్రీ మనూభాయ్ షా మాస్కోనుంచి రేపు ఉదయం ఇక్కడికితిరిగివస్తున్నారు.

రూపాయి కొత్తవిలువ దృష్ట్యా ఎగుమతి, దిగుమతుల అంచనాల పెరుగుదల

—ప్లానింగ్ కమిషన్ పరిశీలన

న్యూఢిల్లీ, జూలై 11:— రూపాయి విలువ తగ్గింపు దృష్ట్యా ఎగుమతి కార్యక్రమాన్ని పరిశీలించిన ప్లానింగ్ కమిషన్, చతుర్థ ప్రణాళికాకాలంలో ఎగుమతుల మూలంగా ఆదాయం ... లలో రు. 8350 కోట్ల వరకు సాధ్యంకావచ్చునని భావిస్తున్నది. ఇది రూపాయి విలువ తగ్గింపునకు ముందు పెట్టుకొన్న లక్ష్యంకంటె 3 శాతం పెరుగుదలను సూచిస్తున్నది.

ఎగుమతి సుంకాలు విధింపబడిన సంప్రదాయకంగా జరుపబడుచున్న ఎగుమతి సరుకుల విషయంలో ఎగుమతులపెరుగుదల చెప్పుకోదగ్గదిగానే వుండగలదని భావిస్తున్నప్పటికీ, ఎగుమతి సుంకాలు విధింపబడని సరుకులు ముఖ్యంగా ఇంజనీరింగ్‌సామగ్రి, రసాయనికపదార్థాల విషయంలో ఎగుమతులపెరుగుదల ఇదివరకటికంటె చాలా అధికంగా ఉండగలదని భావించిన దృష్ట్యా ఎగుమతుల అంచనాలను ప్లానింగ్ కమిషన్ సవరించింది.

రూపాయి విలువ తగ్గింపుఫలితంగా పంచదార ఎగుమతులకు అవసరమైన సబ్సిడీలు బాగా తగ్గించి వేయబడినవి. కాగా, చతుర్థ ప్రణాళికాకాలంలో ఒక లక్ష టన్నుల మేరకు మాత్రమే నిర్ణయింపబడిన పంచదార ఎగుమతులు 6 లక్షల టన్నులకు పైగా పెరుగగలవని ప్లానింగ్ కమిషన్ భావిస్తున్నది.

ఇదివరలో 25 మిలియన్ టన్నుల మేరకు నిర్ణయింపబడిన ఇనుప ఖనిజం ఎగుమతులను 22 లేక 23 మిలియన్ టన్నులకు నిర్ణయించడం మేలుగాగలదని ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడుతున్నది.

దిగుమతుల సడలింపుమూలంగా చతుర్థ ప్రణాళికాకాలంలో రూపాయి విలువ తగ్గింపునకు పూర్వపురేట్లలో దిగుమతులు రు 700 కోట్లు అధికంగా పెరుగగలదని ప్లానింగ్‌కమిషన్ తాత్కాలికంగా నిర్ణయించింది.

అంక్షలు విధింపబడిన దిగుమతులవిధానాన్ననుసరించి దిగుమతులఅవసరాలు రు 5370 కోట్లవరకు వుండగలవని మొదట్లో అంచనా వేయబడింది. పక్షం రోజులక్రితం ప్రకటింపబడిన సడలింపబడిన దిగుమతుల విధానం దృష్ట్యా ఈ మొత్తం పాతరూపాయి విలువలో రు 6070కోట్లు లేదా తగ్గింపబడినరూపాయి విలువలో రు 9564కోట్లు కాగలదని ఇక్కడ అంచనా వేయబడింది.

ఉత్పత్తి పెంపుదలకు, యంత్రసామగ్రి ఉత్పత్తికి వీలుగా దిగుమతులు పెంచబడి నందున యంత్రాలు, యంత్ర పరికరాలకుమున్నగు ప్రాజెక్టుల అవసర దిగుమతులు తగ్గగలవని ప్లానింగ్ కమిషన్ భావిస్తున్నది.

ప్రారంభంలో చతుర్థ ప్రణాళికాకాలంలో పాత రూపాయి విలువలో రు 2910కోట్లు వుండగలదని అంచనా వేయబడిన ప్రాజెక్టు అవసర దిగు... మేరకు ... సరుకులు ఇప్పుడు రు 300కోట్లు తగ్గగలదని కమిషన్ అంచనావేస్తున్నది. ... రూపాయి విలువ తగ్గింపబడినవిధంగా ప్రాజెక్టుఅవసరాల దిగుమతులు ఇప్పుడు రు 4112కోట్లు కాగలదని భావించబడుతున్నది.

రామగుండంవద్ద కార్బనైజేషన్ కేంద్రం

ప్రాజెక్టు నివేదిక పరిశీలనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 11 :— రామగుండంవద్ద రు. 9 కోట్ల వ్యయంతో అల్పఉష్ణోగ్రత కార్బనైజేషన్ కేంద్రాన్ని నెలకొల్పే విషయమై, ప్రాంతీయ పరిశోధనాసంస్థ సమర్పించిన ప్రాజెక్టు నివేదికను సింగరేణి బొగ్గుగనుల అధికారులు పరిశీలిస్తున్నారని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు రాష్ట్ర శాసనసభలో తెలియజేశారు.

ఈ కేంద్రానికి సంబంధించిన యంత్రాలు, మున్నగునవి స్థాపించడంలో విదేశ యంత్ర పరికరాలు, యంత్రవిభాగాలు అవసరం కాగలవని ఆయన అన్నారు.

నేడు శాసనసభలో శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ ఎ. సత్యనారాయణ, శ్రీ పి. శ్యామసుందరరావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ఈ విషయంతెలియజేశారు.

కొత్తగూడెంవద్ద ఎరువులఫ్యాక్టరీ విషయంలో [దీనిని ప్రయివేటురంగానికి ... జరిగింది] పరిశోధన మున్నగు కార్యక్రమాల క్రింద అయినవ్యయాన్ని తిరిగి రాబట్టు కూడదనే ప్రభుత్వంనిశ్చయించినట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు.

సభ్యులడిగిన అనుబంధప్రశ్నలకు సమాధానంచెపుతూ ముఖ్యమంత్రి, ఈ కార్బనైజేషన్ కేంద్రండైరెక్టర్లలో శ్రీ బి. వాసుమంతరావు, శ్రీ పి. వి. ఎస్. రామకృష్ణారావు, డాక్టర్ ధర్మతేజ ఉన్నారని, అయితే డాక్టర్ తేజ రాజీనామా ఇచ్చారని అన్నారు.

లైసెన్సులు జారీచేసే నిమిత్తం స్థానిక ఫ్యాక్టరీ 20 టన్నుల కాగితపుగుజ్జు సరఫరా చేయగలదేమో తెలుసుకోవలసినదిగా భారత ప్రభుత్వం కోరినదని, ఈ క్రాఫ్ట్‌మిల్లును స్థాపించడానికి లైసెన్సుదారులే తగుచర్యలుతీసుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

శ్రీ తెన్నేటివిశ్వనాథం ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ఈ విషయం తెలియజేశారు.

పోలీస్ లాకప్‌లో హోటల్ పనివాని మృతి

కరీంనగర్‌లో వెంకయ్య అనే హోటల్ పనివాడు గత ఆగస్టు 4 న పోలీసులాకప్‌లో ఉండగా మరణించడంపై మేజిస్ట్రేటు, వైద్యాధికారి భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేశారని శ్రీ ఎస్. వేమయ్య ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి తెలియజేశారు.

"కొట్టినందువల్లనో మరేవిధంగానో వీపువాచి ఉన్నదని, బహుశా మరణానికి అదే కారణం కావచ్చునని మేజిస్ట్రేట్ అభిప్రాయపడుతున్నారు. కానీ పరీక్షచేసిన వైద్యాధికారి అలాంటిదేమీ లేదంటున్నారు" అన్నారు ముఖ్యమంత్రి.

పోలీసులాకప్‌లో ఉండగా ఈ పనివాడు మరణించడంపై ప్రభుత్వం ఏమి చర్యతీసుకున్నదని శ్రీ వేమయ్య ప్రశ్నించారు.

"మేజిస్ట్రేటు, వైద్యాధికారి భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు కనుక ఈ విషయంపై కూలంకషంగా దర్యాప్తుజరిపి నివేదికను అందజేయవలసినదని పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్‌ను ప్రభుత్వం కోరింది"—అని తెలియజేశారు ముఖ్యమంత్రి.

కుక్కకాటు-పిల్లికాటు

లండన్, జూలై 11:— కుక్క కాటును, పిల్లి కాటును తేలికగా భావించి విడిచివేయడం మంచిది కాదని 'మెడికల్ న్యూస్' లో వ్రాసిన ఒక వ్యాసంలో పేర్కొనబడింది. పిల్లిలో నూటికిడెబ్బయిఅయిదింటికి గొంతులో 'సెప్టిక్' స్థితి ఏర్పడి వుంటుందట.

జనుము వస్తువులపై ఎగుమతి సుంకాల తగ్గింపు

న్యూఢిల్లీ, జూలై 11:— రూపాయి విలువతగ్గించడానికిముందు ఎగుమతులనిమిత్తం కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో 11 రకాల సరకులపై ఎగుమతి సుంకాలను మినహాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే సమయంలో జూన్ 6 వ తేదీన రూపాయి విలువ తగ్గిస్తూ నిర్ణయం జరిగినప్పుడు విధించిన జనుము సరకుల ఎగుమతులపై విధించిన సుంకాలను కొంతవరకు తగ్గించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నిరకాల జనుము వస్తువులపై మాత్రమే ఎగుమతి సుంకాలను తగ్గించారు. జూన్ ఆరునుండి ఇది అమలులోకి వస్తుంది.

పాత గోనెసంచులనుండి జనుము తుక్కునుండి తయారయ్యే వస్తువు లన్నిటిపైన టన్నుకు 600 రూపాయల వరకు విధించిన ఎగుమతి సుంకాలను 20 శాతం వరకు తగ్గించారు.

జనుము సంచుల ఎగుమతుల రూపాయి విలువ తగ్గింపునకు పూర్వం కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఎగుమతి సుంకాలను మినహాయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు వైఫల్యం

శాసనమండలిలో సాంఘిక సంక్షేమ శాఖపై విమర్శ

హైదరాబాదు, జూలై 11:— రాష్ట్ర శాసనమండలిలో నేడొక అనధికారతీర్మానం చర్చకు వచ్చిన సందర్భంగా గిరిజన సంక్షేమ కార్యక్రమాలను జయప్రదంగా అమలు చేయజాలనందుకు పలువురు సభ్యులు సాంఘిక సంక్షేమశాఖను దుయ్యబట్టారు.

రాష్ట్రంలో గిరిజనుల ఆర్థిక పరిస్థితులను కూలంకషంగా పరిశీలించి వారి అభివృద్ధికి వలయు నిర్మాణాత్మక సూచనలు చేయు నిమిత్తం ఒక అనధికార సంఘాన్ని నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీ ... లక్ష్మణయ్య ఒక తీర్మానం ప్రతిపాదించారు.

రూక విలువతోపాటు ఇండియా రక్షణ వ్యయం తగ్గాలట

పాక్ వితండవాదం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

వాషింగ్టన్, జూలై 11:— భారతదేశం రూపాయి విలువతగ్గించినందున రక్షణవ్యయాన్నికూడా 57 శాతంవరకు తగ్గించాలనిపాకిస్తాన్ వితండ వాదాన్ని ప్రారంభించింది. ఇంతవరకు భారత ప్రభుత్వం రక్షణవ్యయాన్ని తగ్గించక పోవడంవల్ల ఒక నిర్దిష్ట పరిమితిలోరక్షణకు ఖర్చుపెట్టగలమన్న అమెరికా యిచ్చిన హామీని ఉల్లంఘించిందని కూడా పాకిస్తాన్ ఆరోపణచేసింది.

1962లో చైనా దురాక్రమణ జరిగిన వెంటనే భారత ప్రభుత్వం అమెరికాకుసమర్పించిన పంచవర్ష రక్షణ ప్రణాళికను ఆధారంచేసుకొని ఇండియా అమెరికాకు రక్షణవ్యయం విషయంలో హామీ యిచ్చినట్టు పాకిస్తాన్‌వాదిస్తున్నది. పంచవర్ష రక్షణప్రణాళిక వ్యయం డాలర్లలో యివ్వబడింది. రూపాయి విలువ తగ్గించిన తరువాత డాలర్ల అంకెలలో మార్పు లేకపోయినా, రూపాయి అంకెల్లో మార్పు వచ్చింది.

నెమోకటి రూపాయి అంకెలతో సమానంగా డాలర్ల అంకెలను కూడా తగ్గించాలని పాకిస్తాన్ వాదిస్తున్నది.

భారత ప్రభుత్వ రక్షణవ్యయం బడ్జెట్‌లో ప్రకటించిన దానికంటె ఎక్కువగా కొంత మొత్తం ఉన్నదని పాకిస్తాన్ మరొక ఆరోపణ చేసింది.

కనిగిరి రిజర్వాయర్ భూములు రైతులనుండి అక్రమవసూళ్లు

శాసనమండలిలో మంత్రిపై ఆరోపణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాదు, జూలై 11:— కనిగిరి రిజర్వాయర్‌నుండి రెండవ పంటకు నీరువద... ఇవ్వడానికి అనే సాకుతో నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా రైతులవద్ద ఎకరానికి పదిరూపాయల వంతున అక్రమంగా వసూలుచేశారని శాసనమండలిలో అతితీవ్రమైన ఆరోపణ చేయబడింది.

న్యాయశాఖామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు రెవిన్యూమంత్రి తరఫున సమాధానమిస్తూ రైతులనుండి అక్రమంగా లెవీవసూలు చేసినట్లు ఆరోపిస్తూ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య శ్రీ బి. శంకరయ్య, తదితరులుఉండినెల్లూరు జిల్లా కలెక్టర్‌కు పిటీషన్ అందినదని తరవాత దర్యాప్తు జరుపగా ఆరోపణలు నిరాధారమని తేలిందని అన్నారు.

రైతులనుండి లెవీపేరుతోవసూళ్లను ఇరిగేషన్‌శాఖమంత్రి శ్రీ సుబ్బారెడ్డి ప్రోత్సహించినట్లు వదంతులుకలవని శ్రీ ఎస్.రామకృష్ణయ్య ఆరోపించారు. నెల్లూరు స్థానిక పత్రికలలో మంత్రిపై ఆరోపణలుగల వార్తలుపడినందున ప్రభుత్వం ఎందుకు విచారించరాదని ప్రశ్నించారు.

శ్రీ దివి కొండయ్య చౌ... అడిగిన సప్లిమెంటరీ ... తదితరులు ... యిస్తూ కలెక్టర్ ... ప్రశ్నకు సమాధానం ... బాధ్యుడైన అధికారి కాబట్టి, ఆయన పంపిన నివేదిక దర్యాప్తు ననుసరించి తయారుచేసినట్లు భావించవలసి ... దని మంత్రి వివరించారు. శ్రీ దివి ... చౌదరి: నెల్లూరుజిల్లా ... రెండు గ్రూపులు వున్నాయి. ... కాంగ్రెస్ ... కలు కూడా రెండు గ్రూపులుగా ... బడినాయి.

శ్రీ నరసింహారావు: ... వుండడం మామూలే ... ఏదీ సాధించ... ... గ్రూపులులేకుండా ... జరుగుతోంది.

... యువకాంగ్రెసు భవననిర్మాణ నిమిత్తం వసూళ్లు జరిగినది బహిరంగ రహస్యం. కాని వసూళ్లు చేసిన 80 వేలరూపాయలు కాంగ్రెసు పార్టీకి చేరేలోగా ఆ మొత్తాన్ని స్వాహా చేయడం జరిగింది.

కలెక్టర్‌నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టడం మంచిదికాదని మంత్రి మరొక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

చిత్రజగత్తు

'దేశంలో ఏర్పడిన యీ అనావృష్టిని చూసి నాకెంతో ఆందోళనగావుంది! బాధగావుంది! గుండెతరుక్కుపోతోంది! కానీ, ప్రభుత్వందగ్గర డబ్బులేదు! మీరు అదనంగా పన్నులు చెల్లిస్తాం అంటే ఏదయినా పథకాన్ని తయారుచేస్తాను.'

ఆగ్నేయ రైల్వే

కేటాయింపుకొరకు, గడ్డికోసుకొను హక్కులు, హక్కుల వేలం అమ్మకం

దిగువ చెప్పిన హక్కులను వేలంద్వారా అమ్మకం జరుగును.

ఈ రైల్వే యొక్క వాల్తేరు డివిజన్‌లోని సెక్షన్లలో ఆయా సెక్షనుకు తెలిపిన మైళ్ళ మధ్యన, స్థలములలో [1] రైల్వే స్థలంలో, గడ్డికోసుకొనుటకు [2] రిజర్వాయర్లు, సొరంగాలు, స్టేషన్ కమిటీ ఏరియాలు మినహా, రైల్వే హద్దులలో వుండే బర్రో పిట్స్ (Borrow Pits) నుంచిసిరు చేపలు పట్టుకొనుటకు, నాటిలో చేపలు పట్టుకొనుటకు, [3] రైల్వే స్థలంలోని చెట్లనుండి కాయలు కోసుకొనుటకు,

గుత్త కాలం, 1—8—66 నుంచి 31—7—67 వరకు రెండురోజులు వుంటాయి.

1] తేది 4.10 రాయపూర్ [సహా] నుంచి [మినహా] వరకు—వేలం 13.7.66 ఉ. 8 గం.కు పి డబ్ల్యు ఇన్‌స్పెక్టర్ ఆఫీసు, వద్ద జరుగును.

2] [సహా] నుంచి [మినహా] వరకు

3] [సహా] నుంచి టిటిలాగర్ [మినహా] వరకు వేలం 14 7 66 ఉ. 10 గం. కు రెస్టుహౌసు, ఖరియల్ రోడువద్ద జరుగును.

4] టిటిలాగర్ [సహా] నుంచి దోయికల్లు [మినహా] వరకు వేలం 16.7.66 ఉ. 10 గం.కు పి. డబ్ల్యు. ఇన్‌స్పెక్టర్ ఆఫీసు అంబోడల వద్ద జరుగును.

5] దోయికల్లు [సహా] నుంచి రాయగడ [మినహా] వరకు 6] రాయగడ [సహా] నుంచి పార్వతీపురం [మినహా] వరకు—వేలం 13.7.66 ఉ 11 గం. కు అసిస్టెంట్, ఇంజనీర్ ఆఫీసు, రాయగడవద్ద జరుగును

7] పార్వతీపురం [సహా] నుంచి విజయనగరం [మినహా] వరకు [8] బొబ్బిలి [మినహా] నుంచి సాలూరు [సహా] వరకు - వేలం 15 7 66 ఉ 11 గం.కు బొబ్బిలి ఆర్. ఎస్. ఓ. అంగటి వెయిటింగు రూములో జరుగును.

9] విజయనగరం [సహా] నుంచి టిటాగు [మినహా] వరకు 10] టిటాగు [సహా] నుంచి [మినహా] వరకు 11) [సహా] నుంచి పెందుర్తి [సహా] వరకు 12] నౌపడ [మినహా] నుంచి గుణుపూర్ [సహా] వరకు—వేలం 13.7.66 ఉ. 11 గం.కు అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసు విజయనగరంవద్ద జరుగును. 13] పెందుర్తి [సహా] నుంచి సింహాచలం [మినహా] వరకు, 14] BNITn ఏరియా—వాల్తేరు షెక్షనులో—ఎక్కువ సింహాచలం సహా—వాల్తేరువరకు —వాల్తేరునుంచి విశాఖపట్టణం టవున్ [సహా] ఎక్స్ స్టేషన్‌కమిటీ పోర్షన్—మినహా వేలం 13.7.66 సా. 3 గం. కు అసిస్టెంటు ఇంజనీర్ [స్పెషల్] ఆఫీసు వాల్తేరువద్ద.

షరతులు: పైన తెల్పిన సెక్షన్లలో... మినహా... సాధ్యమైనవి. పాక్కులు అత్యధిక మొత్తమునకు పాటపెట్టినవారికి ఇవ్వ బడును.

షరతులు: పాటలో గెలుపొందినవారు పాట మొత్తంలో వెంటనే పాటమొత్తమున 25% డిపాజిటు చేయవలెను. ఈ మొత్తముపాట... తేదీనుంచి ఏడు దినముల లోపల పాటపాడిన వారు పాట యావత్తు మొత్తమును డిపాజిట్టు చేసి, అగ్రిమెంటుపొందక పోయినచో, రైల్వేవారికి దఖలుపడును.

పాట పెట్టువారు వేలం ఆరంభమగుటకు ముందు ధరావత్తు సొమ్ము క్రింద రు. 10 లు డిపాజిట్టు వేయవలెను. ఈ మొత్తం వేలం ముగిసిపోయిన పిమ్మట గెలుపొందని పాటదార్లకు వాపసు చేయబడును.

డివిజనల్ సూపరింటెండెంట్
ఇంజనీరింగ్/వాల్తేరు.

లాఠీ ప్రయోగం జరగలేదనడం సత్యదూరం

ముఖ్యమంత్రి ప్రకటనపై రాజశేఖరరెడ్డి ఖండన

హైదరాబాద్, జూలై 10:—వియత్నాం, హైఫాంగ్‌లపై అమెరికా బాంబులువేయడాన్ని నిరసిస్తూ నిన్న జూలై 6 వ తేదీన శాంతియుతంగా జరిపిన ప్రదర్శనపై లాఠీ ప్రయోగం జరగలేదని పూర్తిగా సత్యవిదూరమైన సంగతి నివేదికను ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించడం విచారకరమని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ యస్. రాజశేఖరరెడ్డి అన్నారు.

పోలీసులు లాఠీ ప్రయోగం జరిపిన ఆపరం అసెంబ్లీ ముందే శాసనసభకు వచ్చిన సభ్యులు అక్కడ చూశారు. మోహిత్ సేన్, వంటి అనేకమంది కార్యకర్తలు ఆ లాఠీ ప్రయోగానికి గురైన దెబ్బలతో రెవిన్యూమంత్రి శ్రీ తిమ్మారెడ్డి స్వయంగా చూశారు. శాంతియుతంగా జరిగిన ప్రదర్శనపై లాఠీ ప్రయోగం జరపడం, అందువల్ల ఆవిషయాన్ని ప్రభుత్వం ఖండించకుండా ఆశ్చర్యకరంగా ఉన్నతాధికారులు ఉపేక్షించడం వంటిది" అని ఆయన అన్నారు.

ఆగష్టు 1 న పార్లమెంటు ముందు మహిళల ప్రదర్శన

న్యూఢిల్లీ, జూలై 11:—రూపాయి మారకం విలువ తగ్గించినందుకు, ధరలు పెరుగుదలకు నిరసనగా, ఆగస్టు 1న తేదీన పార్లమెంటు భవనం ముందు అఖిలభారత జనసంఘ ఆధ్వర్యంలో అనేకమంది మహిళలు ప్రదర్శనాలు జరుపుతారు. జనసంఘ ఢిల్లీశాఖ కార్యదర్శి శ్రీ ఓమ్‌ప్రకాశ్‌శర్మ నిన్న ఈ విషయాన్ని ప్రకటించారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ నవమి
1966 జూలై 12, మంగళవారం
బహుళ నవమి ఉ. 1—13 వరకు
అశ్వని ఉ 12—18 వరకు.
వర్జ్యం: ఉ.8—00 మొదలు 9—43వరకు. రా. 10—26 మొదలు 12—13 వరకు

అంతరాత్మతో ప్రేమ

మానవప్రేమలో పలురకాలున్నాయి. వాటిలో, అంతరాత్మతో ప్రేమించేది దివ్య ప్రేమకు సన్నిహితం. అంతస్సత్తకు దివ్యానందానుభవబోధకమైన దానితో సమాగమం వాటిల్లినప్పుడు ఈ ప్రేమ ఉదయిస్తుంది. ఇది స్థిరమైనది, బాహ్యపరిస్థితులపైన ఆధారపడనిది, ఎదుటినుండి ఏమియూ ఆపేక్షింపక తనను దానే సమర్పించుకొనునట్టిది, కోసతాపాది విక్షేపాలకు లోనుగాక అవ్యాహతంగా కొనసాగు నట్టిది. —శ్రీ అరవిందుడు.

ఆంధ్రపత్రిక

1966 జూలై 12, మంగళవారం

వర్షాభావం

వర్షాలు పడ్డట్టయితే, రాష్ట్రంలో, విద్యుచ్ఛక్తి పరిస్థితి అగస్టు మొదటివారం నాటికి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డిగారు రాష్ట్ర శాసనసభలో వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో సంతోషించదగింది ఏమీ లేదని ఆయనకూడ గుర్తించినదే. వర్షాలుపడకపోతే పరిస్థితి మరింత దిగనాసిల్లగలదన్న హెచ్చరిక దీని మాటున దాగియే వున్నది.

వర్షాలు కురుస్తాయో లేదో ఎవ్వరూ చెప్పలేరు. ఇది జూలై నెల కనుక, ఈ నెలలోనైనా కురవకపోతాయా అని ఒక అంచనా. కాని, నేటి కాల వైపరీత్యాన్ని బట్టి ఈ అంచనా తప్పి పోదన్న ధైర్యమేమిటి? వానలు కురిసిందాకా కురుస్తాయని ధైర్యం వహించడానికి వీలులేని పరిస్థితిలో మన మిప్పుడున్నాము. ముందు ఏమి జరుగుతుందో వూహించడానికి వీలు లేకుండా ఉన్నది.

క్రిందటి సంవత్సరపు అనావృష్టివల్ల దేశం ఎన్ని అగచాట్ల పాలుకావలసి వచ్చిందో ప్రత్యక్షంగా మనం అనుభవించినదే. నిరుడు వానలు కురిసాయి కనుక ఈ యేడు తప్పక కురుస్తాయని ఆశిస్తువుండగా, ఈయేడుకూడ నిరుటికి నకలుగానే తయారయ్యేటట్టుంది. అనావృష్టి వరుసగా రెండు సంవత్సరాలు సంప్రాప్తమైతే, మన పాట్లు వర్ణించడానికి శక్యంకానేరదు.

ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో వానలు కురిసిన మాట నిజమే గాని, దానికి ప్రతిగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, మైసూరు పశ్చిమ ప్రాంతాలలో బొత్తిగా కురియకపోవడం అతి క్లిష్టమైన పరిస్థితిని కల్పించింది. పశ్చిమ ప్రాంతాలలో భారీ వర్షాలు పడితే తప్ప నదీ నదాలు జలసమృద్ధములై దక్షిణాది రాష్ట్రాలలోని రిజర్వాయర్లు నిండడం సంభవించదు. దురదృష్టమేమంటే, ఒరిస్సా రాష్ట్రంలో వానలు కురిసినందుకు సంతోషించడానికి వీలు లేకుండా దాని పరిహద్దులలోని మాచ్‌ఖండ్ పరీవాహ ప్రదేశం నిష్పత్రంగానే వుండిపోయింది. మాచ్‌ఖండ్ రిజర్వాయరు నీటి మట్టం ఇప్పుడు పూర్వం ఎన్నడూ పోనంత అట్టడుగుకు దిగజారి పోయిందనీ, 100 మెగావాట్ల విద్యుత్తు నుత్పత్తి చేసే అచటి జల విద్యుత్కేంద్రాలు ఇప్పుడు 9 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయనీ ముఖ్యమంత్రి తెలియజేశారు.

తుంగభద్ర ఆనకట్ట విద్యుత్ కేంద్రాన్ని ఈనెల 2వ తేదీ నుంచి పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. వర్షాభావం ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే హంపి విద్యుత్కేంద్రం కూడ మూతపడే దుస్థితి దాపురించవచ్చు. విద్యుచ్ఛక్తికి జల విద్యుత్ పథకాలపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో నేటి అనుభవం మనకు స్పష్టంగా విశదం చేస్తున్నది. కొత్తగూడెంవద్ద 60 మెగావాట్ల థర్మల్ స్టేషన్ ఇప్పుడు కొత్తగా పనిచేయ నారంభించడం కొంత సంతోషదాయకమే గాని, పూర్తిగా దాని ఉత్పత్తి ప్రయోజనం పొందాలంటే నూనె యింధనముసుండి బొగ్గు యింధనానికి మార్పు చేయవలసిన అవసరం వున్నది. వారంరోజులు పనికట్టి పెట్టితే గాని ఈ మార్పు చేయడానికి వీలులేదు. విద్యుచ్ఛక్తి కోసమై యిప్పుడు పడుతున్న కటకటలో ఈ పనిని నిలిపి వేయడం కూడ వీలుగా కనిపించడంలేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా వున్నదీ పరిస్థితి.

రాష్ట్రంలో విద్యుచ్ఛక్తికొరతను అంతవంతకు విస్తరింపజేయవలసి వస్తున్నందువల్ల రాష్ట్ర పరిశ్రమ లనేకం దెబ్బతింటున్నవి. విద్యుచ్ఛక్తిపై ఆధారపడిన వ్యవసాయం కూడా చాలచోట్ల స్తంభించిపోయిన వార్తలు వినవస్తున్నాయి. ఉత్పత్తులు పెరిగి ధరలు అదుపులో వుండాలని వాంఛించే తరుణంలో ఈ వైపరీత్యాలు ఎట్టి కష్టనష్టాలు కలిగిస్తాయో తేలికగా ఊహించు కోవచ్చు.

ఇప్పటికైనా ఈ చిక్కుల లోంచి మనం బయట పడాలంటే, ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు ఈ నెలలోనైనా వానలు కురిసితీరాలి. ప్రజలు ఆందోళిత హృదయాలతో వానలకొరకై ఎదురు చూస్తున్నారు. బొంబాయినంటి తావుల్లో కృతకంగా వర్షం కురిపించడానికి వైజ్ఞానిక ప్రయోగపుటాలోచనలు జరుగుతూవుండగా, దైవాన్ని నమ్ముకొన్న వివిధమతాల ఆస్తికులు ప్రార్థనాధికములు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. ఇప్పటికైనా యీ అనావృష్టి రూపమైన యీతిబాధ నుండి మనం తప్పించుకొని బయట పడగలమా ?

ఆకలి సమరానికి 35,000,000 యువజన సైన్యం

లండను, జూలై 11:— అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయాన్ని అభివృద్ధిపరచి, ఆకలిపిశాచిని తరిమివేయడం కోసం, వచ్చే పదిహేను సంవత్సరాలలో, ప్రపంచదేశాలన్నిటి నుంచి సుమారు 35,000,000 మంది యువకుల్ని ఎన్నుకొని వారికి వ్యవసాయ విద్యాబోధచేయడానికి సంకల్పించారు.

ఎంగ్ వరల్డ్ ఫుడ్ ఎండ్ డెవలప్‌మెంట్ సంస్థ క్రింద ఈ పథకం రూపొందించ బడింది. దీనికి మిత్రరాజ్య సమితిలోని, ఆహార వ్యవసాయ సంస్థ సహకారం ఉంటుంది.

దీనికి సంబంధించిన నాయకులు పశ్చిమ ఆశియా సదస్సు నిర్వహించడం కోసం, డిశంబరులో బీరూట్‌లో సమావేశమవుతారు. ఈ తొగా దూరప్రాచ్యం, ఆఫ్రికా లాటిన్ అమెరికా, కు సంబంధించిన సదస్సులు—బాంగ్‌కాక్, అడిస్‌అబాబా, వియానాలలో జరుగుతాయి.

అటుపిమ్మట రోమ్, డెస్‌మోనిస్ అయోవా, అమెరికాలలో సభలు జరుగుతాయి. అన్నిటినీ జరిపి చిట్టచివరకు 1967 సెప్టెంబరులో టొరాంటోలో ప్రపంచ మహాసభ జరుపబడుతుంది.

బొంబాయి - కలకత్తా మెయిలుకు ప్రమాదం తప్పినవైనం

అలహాబాద్, జూలై 11 — ఇక్కడికి పదిహేనుమైళ్ళ దూరంలో నున్న జస్రా స్టేషన్ సమీపంలో నిన్న సాయంకాలం కలకత్తాకు వెడుతున్న బొంబాయి — కలకత్తా మెయిలు రెండు ఇంజన్లలో ఒక ఇంజను ముందు చక్రాలలో, ఎడమవైపు చక్రం పట్టాలు తప్పింది. కాని డ్రైవరు జాగరూకతవలన ప్రమాదం తప్పింది. పట్టాకు చక్రం కొట్టుకుంటున్న వింత ధ్వని వినిపించగా డ్రైవరు వెంటనే బ్రేకువేసి, చక్రం పట్టా తప్పడం కనిపెట్టగలిగాడు.

శాసనమండలి కొత్త సభ్యులచే ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, జూలై 9:—పలువురు కొత్తసభ్యులు శ్రీయుతులు ఎస్. శంభుప్రసాద్, పిడతలరంగారెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి, శ్రీమతి వాణి రమణారావులు నేడు రాష్ట్ర శాసన మండలిలో ప్రమాణస్వీకారం చేశారు.

అకాడమీ కృషి:

సాహిత్య ప్రవృద్ధికి చక్కని దారులేవి?

మన తెలుగులో ఎంతగా చెప్పుకున్నా మనసాహిత్య ప్రవృద్ధి ఇంకా అంతంత మాత్రం లోనే ఉన్నదనేది నిర్వివాదాంశం. అందుకోసం జరుగుతున్న కృషి కూడా అంతంతలోనే ఉన్న దనేది విప్రతిపత్తి లేని అంశమే.

అయితే అసలేమీ సాహిత్యం వృద్ధిచెందడం లేదన్నా, అందుకు దోహద ప్రక్రియ లేవీ జరగడమే లేదన్నా సత్యదూరమే అవుతుంది.

సాహిత్యం కల్పనాత్మకం మాత్రమే కాదు. అదొక శాఖ కాగా మరి అలాంటి దానికి తోడ్పడే శాఖ కూడా ఒకటి అందులో కలిసే వున్నది.

సాహిత్యానికి శరీర ప్రాయమైనది భాష. మరి ఆ భాష కొక శుద్ధి బుద్ధి ఉన్నవి. తత్పరిజ్ఞానం కోసం వెలువడే సాహిత్య మొకటి అవసరమైనదే.

భాష పుట్టుపూర్వోత్తరాలూ, అను పాసులూ, అట్టి పుట్టానవాళ్ళూ శాస్త్రీయంగా ప్రతిరచయితకూ కుణ్ణంగా తెలియాలనడం అత్యాశే.

కాని, అసలు దానిని గురించి ఏపరిజ్ఞానమూ అవసరం లేదనుకోవడంకూడా సరికాదు.

కాబట్టే అందుకు సంబంధించిన గ్రంథ జాలం చాలా రావలసే ఉన్నది.

అలాంటివి లనూచానంగా వస్తూనే ఉన్నవి. కానీ ఆయా పరిస్థితులకు, ఆయా కాలాలకు, ఆయా పరిత్యలోక స్థాయికి అనుగుణంగా కొన్ని కొన్నిరావాలి.

అంతేకాక ఎప్పటికప్పుడు అంతదాకా పరిశోధనలూ అవీ జరిగి వెలువడుతూ అవిష్కృతాలవుతూ వచ్చే అంశాలన్నింటినిక్రోడీకరించి ప్రచురించడం, కొత్తకొత్త శాఖలలో అంశాలలో పరిశోధనలు, పరిశీలనలు కొనసాగించడం అవసరం.

అలాగే ఎప్పటికప్పుడు అంతదాకా వచ్చిన సాహిత్య ప్రక్రియలను గూర్చి కావ్య కథా నాటకాదులను గూర్చి సమీక్షాంశా పద్ధతులూ, సాహిత్య చరిత్రలూ, విస్తృతులూ, వ్యాఖ్యలూ, టీకలూ టిప్పణులూ ఎన్నో రావడం కూడా ఆవశ్యకం.

ఇవి అసలు సాహిత్యం—కల్పనాత్మకసాహిత్యం పెంగడానికి దోహదకారులేతప్ప అవేదానిని సృష్టించలేవు.

మంచి కావ్యమో, మంచి కథో, మంచి గేయమో, మంచి నాటకో, నాటకమో రావడానికి కృషి చేయవలసింది ఆయా కవులూ, రచయితలే.

అందుకై ఇతరులు చేయగలదీ, చేయవలసిందీ ప్రత్యక్షంగా అట్టే ఉండదు.

పై వానిద్వారా అతనికి కొంత సంస్కారం కల్పించడం తప్పా ఇంకెవరో ఎవరితోనో ఏది మంచికావ్యమో అదో వ్రాయించడం అసంభవం.

ఏ వ్యక్తీ, ఏ సంఘమూ, ఏ పరిషత్తూ పరోక్షంగా అలా వారికి హితమివ్వడం తప్ప ఉత్తమసాహిత్య సృష్టికి కారణభూతం కాలేవు.

అలాగే ఏ ఉత్తమ గ్రంథం వచ్చిందో కనుగొనగల సహృదయులూ, నాటిని చదివి ఆనందించగల పరసులూ, ఆ రచయితను గుర్తించరు. పాఠకులూ వారికి వాటిని పరిచయం చేయగల విమర్శకులూ లేకపోతే అవలా మూల పడిపోవడంకూడా కలదు.

అలాగే ఏదో ఒక మామూలు పుస్తకం ఏదో కారణంవల్ల అత్యుత్తమంగా ప్రాచుర్యం చెందే పరిస్థితుల నెదుర్కొని ఉత్తమాధమ నిర్ణయం చేయగల విచక్షణ సహృదయలోకంలో నశిస్తే ఇక ఉత్తమసాహిత్య సృష్టికి అవరోధం ఏర్పడి తీరుతుంది.

అలాంటి అవరోధ నిరోధానికి సంస్థలూ, వ్యక్తులూ పని చేయడం అవసరం. అదే వారు ఈ విషయంలో చేయగలదెల్లా.

* * *

పై అంశాలను మనసులో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కృషిని మన మొకసారి సమీక్షించుకోవచ్చు.

ముఖ్యంగా మన కొక సమగ్ర నిఘంటువు అవసరం.

ఇప్పటికి వచ్చినవి తక్కువకాకున్నా, అందులో కొన్ని అత్యుపయోగకారులైనా, పరిపూర్ణమూ సర్వ గ్రాంథిక పద సముపేతమేకాక వ్యావహారిక శబ్ద సంభరితమూ అయిన బృహత్ కోశం రావలసే ఉన్నది.

అందుకు ప్రాతిపదికగా ముందు, గ్రంథాలలో కానవచ్చే పదాల జాబితాలు అవసరం.

ఏ కవి ఏ పదాన్ని ఎన్ని సందర్భాలలో ఉపయోగించాడో తెలియడం ముఖ్యం. అది ఆ పదాల అర్థాలను నిర్ణయించడంలో అమిరంగా తోడ్పడుతుంది. ఆ పద స్వస్వరూప జ్ఞానానికీ దోహదకారి అవుతుంది.

ఈ విషయంలో, అకాడమీ ప్రచురించిన నన్నయ నన్నిచోడాది పద సూచికలు గమనింపదగినవి. ఇలాగే తిక్కన, శ్రీనాథాదుల పద కోశాలు ప్రచురించడం అవసరం—అ పని జరుగుతున్నది.

ఈ జాబితాలలో అర్థాలు లేవనడంన్యాయం కాదు. అవి అందుకు ఉద్దిష్టాలు కావు. అవి కేవలం పద సూచికలే. [కంకార్డెన్సు]

అయితే ఒకటి. వీటితో తత్సమ పదాలు కూడా చేరడం అవసరమే.

కొన్ని కొన్ని సంస్కృత పదాలే తెలుగులోకి కొత్తగా అవతరించడం [అరుణవారి లాంటివి] కొన్నిటికి ఇతర భారత భాషలలో ప్రచురంగా ఉన్న అర్థాలు కాక, విభిన్న విశిష్టార్థాలలో తెలుగున వాడుకలోకి రావడం కొన్ని ప్రత్యేక పద సంబంధాలలాంటివి వెలువడడం; కొన్ని పదాలకు అనేకార్థాలున్నా, కొన్నిటినే తెలుగున ప్రాచుర్యం రావడం—ఇలాటి అనేక కారణాలను పురస్కరించుకొని తత్సమ పదాం సూచికలూ అవసరమనిపిస్తుంది.

ఇవన్నీ ఎవరికీ ఉపయోగం అంటే ఆ రంగంలో కృషి చేసేవారికే. ఇతరులకూ ఆ ఉపయోగం అవి కోశాలలో చేరినవెనుక తెలుస్తుంది.

మరి పదబంధాలు చాలా నిఘంటువుల లోనికి ఎక్కలేదు. సమగ్ర కోశ నిర్మాణానికి అందువల్లనే పద బంధకోశాలు లవసరం.

మరి ప్రక్కనున్న సాహిత్యాదుల పరిణామ క్రమ పరిచయాలూ అవసరమే.

ఈవిషయంలోనూ అకాడమీ కృషి కొంత జరుపుతున్నది.

మరి తెలుగు సాహిత్య చరిత్రమాత్రం అవసరంలేదా? తెలుగు భాషా చరిత్ర అవసరం లేదా?

వాటి అవసరం ఎంతైనా ఉన్నది.

అలాగే వివిధ సాహిత్య శాఖల చరిత్రలు కూడా అవసరమైనవే.

మరి సాహిత్య విమర్శాదుల విషయంలో తగినంత పురోగతి ఇంతదాకా సాగలేదు.

కాని, సాహిత్య నిఘంటు నిర్మాణం ఈ విషయంలో కొంత ప్రాతిపదిక వేయగలదు.

మరి స్వతంత్ర విమర్శలను, అందునా ఏ సంస్కృతచ్ఛాయనో, ఆంగ్లాదుల నీడనోకాక తెలుగునే చదివి వాని ఆధారంతో వెలువడే అలంకార గ్రంథాలనూ వెలార్చవచ్చును.

ఈపనికూడా ఇలాంటి సంస్థలే చేయాలి.

మరొకటి తెలుగు కవుల, కావ్యాల పరిచయాదులు సామాన్య పాఠకులకు కూడా అవసరమైనవి.

ఆ దారిలో అకాడమీ కొన్ని ప్రముఖ ప్రబంధాలను పరిశీలనాత్మకపీఠికలతో సరసమైన ధరకు వెలయించ దలచడం చెప్పుకోదగిన విషయం.

కొన్ని శతాబ్దాలలోని ప్రముఖ గ్రంథ భాగాలలో సంకలనాలను వెలయించ నెంచడం కూడా ఇందులో ఎన్నతగిన అంశం.

ఇవన్నీ రావలసి వున్నవి.

ఇలాగే ఆయా యుగాలకు ప్రత్యేకసాహిత్య చరిత్రలు రావాలి.

అవి కేవలం కవుల కావ్యాల జాబితాలుగా కాక, ఆయా యుగ సాహిత్య విశిష్ట లక్షణ విస్తృతులుగా రావాలి. కవుల చరిత్రలే సాహిత్య చరిత్రలై పోవుకదా!

అలాగే భాషా చరిత్రలూ-

సాహిత్యానికీ భాషాశాస్త్రాదులకూ సంబంధమేమి టనడం సముచితంకాదు. భాషా సాహిత్యాదులు శరీరం మనుసులలాగానే అన్యోన్యాశ్రయాలయినవి.

ఏవో ఎన్నడో వచ్చినా పైవానిలో ఎప్పటికప్పుడు కొత్త అంశాలు వెలువడుతూ ఉండడంవల్ల చక్కనివి కొన్ని ఇప్పుడు రావలసే ఉన్నవి.

ఇలాంటి వాటిలో ఎలాగూ ఎన్నడూ సమగ్రతఅన్నదిలేదు. ఎప్పటికప్పుడేవో వస్తూంటాయి.

ఇవన్నీకాక కొత్త అంశాలలో మౌలికమైన పరిశోధనలకు అవసరమెంతైనా ఉన్నది.

ఇది కేవలం విశ్వవిద్యాలయాలకే సంబంధించినది కాదు.

అందుకని కొందరు పరిశోధకులను, పండితులను నియమించి విజ్ఞానశాఖలో లేబొరేటరీలవలె కొన్ని పరిశోధనశాలలను వెలకొల్పి నిరంతర కృషికి దోహదం చేయాలి.

అలాగే నిఘంటు నిర్మాణానికి కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పరచి, కొందరిని పూర్తిగా అందుకే కాలం వినియోగించేట్టు నియమించి పని చేయిస్తూ రావడంకూడా అవసరం.

ఇదేదో నెలలలోనో కొలది సంవత్సరాలలోనో కూడా ముగిసే కృషికాదు.

నిజానికి అలాంటిది శాశ్వతంగా ఉండడం అవసరం. ఒక కోశం పరిపూర్తిగా వచ్చినా ఎప్పటికప్పుడు సవరణలకూ, వివరణలకూ మరికొన్ని పదాలు చేర్చడానికీ, కొన్నిటికి వచ్చిన కొత్త అర్థాలను ఉటంకిండడానికి ఆ బృందం పనిచేస్తూనే ఉండాలి

అసలు పరిషత్తు కొక పండిత కార్యాలయం ఉండడం ఎంతైనా అవసరం

అలాగే ప్రచురణలకొక జనరల్ ఎడిటర్ ఉండడంకూడా ఎంతో అపేక్షణీయం.

ఏ పుస్తకాని కాపుస్తకానికి సంపాదకులున్నా, అన్నిటినీ ఒక చేతిమీదుగా ప్రచురణాదులకై సరిచూచి ఆ కార్యభారమంతా మోసేందుకు ఇది అవశ్యకం.

మరి ఉత్తమ సాహిత్య ప్రాచుర్యానికి మిగతవానితోపాటు కొన్ని కథా కావ్య సంకలనాలు ప్రచురించవచ్చును.

వాటి కొక ఉత్తమ ప్రమాణాలు సృష్టించవచ్చును.

ఏవో కొన్ని ఇతరులు ప్రచురించడం లేదని కాదుగాని, అకాడమీ అంతకంటే మంచివి ప్రచురించే అవకాశం ఉన్నది.

ఏ సంవత్సరానికి ఆసంవత్సరమో లేక మూడేళ్ళకో, అయిదేళ్ళకో అలా ఉత్తమ ఖండాలను ఏరి ప్రచురించడం ఎంతైనాబాగు.

కేంద్ర అకాడమీ వివిధ భాషలలోను ఏర్పి కూర్చి ప్రచురిస్తే ఆంధ్రానికి చెందినంత వరకు వీరు పరిమితి ఏర్పరచుకోవచ్చును.

ఉత్తమ కావ్యాదులకు బహుమతులివ్వడం లాంటివి ఏలాగూ కొనసాగుతున్నవి.

అలాగే ఒక్కొకరాసాహిత్యశాఖ మీదా, ఒక్కొక్క యుగంమీదా "సెమినార్‌"లాంటివి ఏర్పరచి, వాటిలో చదివిన ప్రామాణిక వ్యాసాలను సంపుటీకరించవచ్చును.

ఇలా అటు సాహిత్య విమర్శకూ, ఇటు తరకూ, ఇటు కాల్పనిక సాహిత్యానికీ దోహదం కల్పిస్తూ వస్తే సాహిత్యాభివృద్ధి ఎలాగూ కొనసాగుతుంది.

ఇవన్నీ ఏవో మంత్రం వేయాయేసి నిమిషంమీద చేసే పనులు ఏలాగూకావు.

ఆ దారిలో చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తే సరి! అదే కావలసింది.

—— విశ్వం

ఎనిమిదవ తరగతికి మరి రెండు పబ్లిక్ పరీక్షలు

ప్రభుత్వం యోచిస్తున్నట్టు అసెంబ్లీలో విద్యామంత్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 11:— ఎనిమిదవ తరగతికి మరి రెండు పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని గురించి ప్రభుత్వం యోచిస్తున్నదని విద్యాశాఖ మంత్రి శ్రీ పల్లరామిరెడ్డి నేటి ఉదయం శాసనసభలో ప్రకటించారు.

ఎనిమిదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఈ యేడాది అనేకమంది విద్యార్థులు తప్పిపోయిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెస్తూ, శ్రీపూల సుబ్బయ్య నోటీసు యిచ్చిన కాల్‌అటెన్షన్ తీర్మానానికి సమాధానం యిస్తూ విద్యామంత్రి ఈ విషయం వెల్లడించారు.

శ్రీ కె. గోవిందరావు నోటీసు యిచ్చిన మరొక తీర్మానానికి సమాధానం చెపుతూ పాఠశాలలో ప్రవేశానికి విద్యార్థుల రద్దీ హెచ్చుగావున్న పక్షంలో అదనపు సెక్షనలు ప్రారంభించవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు యివ్వబడినవని విద్యామంత్రి తెలియచేశారు.

విశాఖపట్టణం జిల్లాలోని అనాకపల్లి మునిసిపల్ స్కూలులో ఎనిమిదవ తరగతిలోసీటు యివ్వడానికి అధికారులునిరాకరించారన్న అరోపణను గురించి ప్రభుత్వం దర్యాప్తు చేయింపగలదని సభ్యునికి ఆయన హామీ యిచ్చారు.

శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ టి. టి. కె. శర్మగార్లు ప్రతిపాదించిన మరొక తీర్మానానికి సమాధానం చెపుతూ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనావళిఅత్యంత క్లిష్ట భూయిష్టంగా ఉన్న మాట వాస్తవమేనని మంత్రిఅంగీకరించారు. ప్రిన్స్‌పాల్స్, లెక్చరర్లతో సహాసమావేశానికి అనేకమంది అధికారులను ప్రభుత్వం ఈ సందర్భంగా ఎటెన్షన్ అధికారులుఇవ్వడానికి సంకల్పించిందని సభ్యులకు ఆయన హామీ యిచ్చారు.

చిత్తూరుజిల్లాలో పోలియో

చిత్తూరు జిల్లాలో పోలియోవ్యాధివ్యాపించడాన్ని గురించి చిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖాధికారి నివేదికకోసం ప్రభుత్వం నిరీక్షిస్తున్నదని ఆరోగ్యమంత్రి శ్రీ ఎన్. ఆర్. వై. శివరామప్రసాద్ తెలియజేశారు.

శ్రీ సి. కే. నారాయణరెడ్డి నోటీసు ఇచ్చిన కాల్ అటెన్షన్ తీర్మానానికి సమాధానం చెపుతూ జిల్లాల్లో అక్కడక్కడ చెదురు వాటుగామాత్రమే ఈ వ్యాధి సోకినట్లు తెలియవచ్చిందని, ఆరోగ్య శాఖాధికారి నివేదిక అందిన వెనువెంటనే, ప్రభుత్వం అక్కడికి టీకాలమందు పంపించగలదని ఆయనఅన్నారు.

కర్నూలుజిల్లాలోని ఆదోనిలో డింగీజ్వరం ప్రబలంగా ఉన్నదన్న విషయానికి సంబంధించి శ్రీపూల సుబ్బయ్య ప్రతిపాదించిన తీర్మానానికి సమాధానం చెబుతూ ఈవ్యాధి నివారణకు ఇంతకుముందే తగు చర్యలు గైకొనబడినవని చెప్పారు

సొమ్ముకోసం మారాంముళ్లపడే వెయ్యి దేవుళ్లు

కాలికట్, జూలై 11:— మలబారులో వెయ్యి దేవాలయాలకు ఆర్థికదుస్థితి ఏర్పడింది. నిత్యార్చనలే సరిగా జరగడంలేదు—అని హిందూ దేవాదాయ, ధర్మాదాయ కమీషనర్ శ్రీ కె. యస్. మీనన్ తెలియచేశారు.

దేవుళ్లమాన్యాలు కవులకు చేసేరైతులు సొమ్ము సరిగా చెల్లించకపోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఎండోమెంటు గ్రాంటులు ఇస్తున్నప్పటికీ అవి ఏమూలకీరావడంలేదు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రజలు జోక్యం కల్పించుకొనకపోతే, ఈ పరిస్థితి మెరుగుపడడంకష్టం.

దేవాలయాలలో నిత్యనివేదనకు ప్రతి నిత్యం 320 గ్రాముల బియ్యం ఇవ్వబడుతున్నాయి. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయానికీ, గురువయ్యూరు ఆలయానికీ మద్రాసుప్రభుత్వమే ఇంతవరకు బియ్యం సరఫరా చేస్తూంది.

అయితేభక్తులు సమర్పించే కానుకల ద్వారా పెద్దపెద్ద ఆలయాలరాబడి హెచ్చుగానేవుంది. గురువయ్యూరు ఆలయానికి కానుకలద్వారాఏటా 25లక్షలు వస్తూంది.

శ్రీ రాజబహదూర్ స్వదేశానికి తిరిగి రాక

బొంబాయి, జూన్ 11:— తూర్పు ఆఫ్రికన్ దేశాలలో పర్యటన ముగించుకొని, నేటి ఉదయమే ఇక్కడికి తిరిగివచ్చిన కేంద్రసమాచార, బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాలమంత్రి శ్రీ రాజబహదూర్ కొద్ది సేపటిలోనే ఢిల్లీకిబయలు దేరి వెళ్ళారు.

జూలై 5వ తేదీన మలావీ రిపబ్లిక్ అవతరణోత్సవంలోభారతప్రత్యేకప్రతినిధిగా పాల్గొన్న అనంతరం, శ్రీ రాజబహదూర్ కెన్యా, టంజానియా, ఉగండాదేశాలనుకూడా సందర్శించారు.

వాతావరణం

మద్రాసు, జూలై 11:— మైసూరు కోస్తా జిల్లాలలో చిన్న పెద్దజల్లులతో వర్షం పడవచ్చునని నేటి వాతావరణం కార్యాలయం ప్రకటన తెలియజేస్తున్నది. మద్రాసులో ఆకాశంమేఘావృతమై వుంటుంది. ఆంధ్ర, తెలంగాణాలపరిస్థితిలో మార్పువుండదు.

గ్రహబలం

13-7-66 బుధవారం

ఉదయం:స్థలచలనాదిమార్పులకుసమయం కాదు. ప్రయాణాలు. అధికారుల సందర్శనాలు అంతగా అనుకూలించవు. సాయంత్రం:వ్యవహారసంబంధమైన పరిష్కారాలకు, సంఘ కార్యాలకు, సభలకు, సమావేశాలకు మంచిది. మేషం:ఆలోచనలకు తగిన అవకాశం. అవసరములకు తగినసహాయం, కార్యసిద్ధి,సుఖం సంతోషము సమకూరుతవి.

వృషభం:ఏపనిచేయాలన్నా ఉత్సాహంముండదు. ఏదోవిధాన ఖర్చులు తప్పవు. వృత్తికి సంబంధించిన పనులను ఏదోవిధంగా ముగించుకొని బయటపడతారు. కుటుంబ విషయాలలో ఓర్పు అవసరం.

మిథునం:ప్రయాణాలు, ప్రయత్నాలు ఫలప్రదమవుతవి. గొప్పవారి పరిచయ సహాయములు లభిస్తవి. వృత్తి వ్యాపారాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం, గౌరవం, ధనలాభం సమకూరుతవి.

కర్కాటకం: అన్నివిధాలా ప్రోత్సాహం, వ్యవహార రంగంలో వివాదాలకు బలం, న్యాయం, వృత్తిలో ప్రోత్సాహ ప్రయోజనం సమకూరుతవి. శుభ కార్యాలోచనలు సుముఖంగా సాగుతవి.

సింహం:ముఖ్యమైన విషయాలలో మీ నిర్ణయాలను రేపటికి వాయిదా వేసుకొనటం, వృత్తికి సంబంధించిన ప్రయత్నాలలో నిదానం తప్పదు. వ్యతిరేకత అంతగా ఉండదు.

కన్య:అంతగా అనుకూలించే దినం కాదు.అన్ని విధాలా తగ్గి వుంటుంటేనే మంచిది.సంబంధము లేకపోయినా సహవాసదోషాన వింతలు మీపైకి వస్తవి. ఆవేశాలకు లోనుకావద్దు. గుణమెరుగని స్నేహాలు,జూదంవంటి వ్యాపారాలు తగవు.

తుల:వ్యాపార వ్యవహారాల్లో వివాదక్షతలాభంతో జయము, లాభము సమకూరుతవి.మిత్రుల పక్కాలతో శుభ సంతోషకార్యకలాపాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

వృశ్చికం: శ్రమపడ్డందుకు ప్రయోజనం లభిస్తుంది. వ్యవహారానుకూలం, అధికారుల ఆదరణ లభిస్తవి. ఏదోవిధమైన ఇబ్బందులు కంది అవసరములు గడుస్తవి. వృత్తిలో అభివృద్ధికి తోడ్పడు క్రొత్త అవకాశాలు సాధించుకోగల్గుతారు.

ధనుస్సు:ప్రతివిషయాన్ని ఆలోచనతో పరిశీలించి నిర్ణయానికి రావలసివుంటుంది. మీ తొందరపాటువల్ల చిక్కులు దాటిరావచ్చు. వృత్తిలో శ్రమతోచిన్నా, తగ్గ ప్రయోజనం సమకూరుతుంది. మిత్రుల తోడ్పాటు అభిస్తుంది.

మకరం: గృహసంబంధమైన పాధకబాధకాలు ఏదోరూపంలో కొంత అశాంతికి కారణమవుతవి. ధనసంబంధంగా ఆయినవారితో కలహప్రసంగాలు రావచ్చు. వృత్తివ్యాపారాదులందునూ ప్రోత్సాహం లభించదు.

కుంభం:వృత్తిలో, ధనసముపార్జనాది విషయాలలో మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఫలప్రదమై మనశ్శాంతి లభిస్తుంది. శుభ సంతోష కార్యాలు నెరవేరుతవి.

మీనం:ఒకదానికొకటి సంబంధించకుండా కార్యభారం, ఖర్చులు పెరుగుతవి. తోటివారితో పేచీలు వస్తవి. అన్నిటికీ ఓర్పు మిగుల అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఫలితం తగ్గుతుంది.

లేఖలు

నూజివీడుతాలూకాలో విద్యుచ్ఛక్తి కొరత: రైతుల ఆందోళన

ఆర్యా,నూజివీడు తాలూకాలోగత సంవత్సరం మాదిరి గానే యీ సంవత్సరం కూడా వర్షాభావంవల్ల పోసిన వరినార్లు నీళ్ళులేక ఎండిపోతున్నాయి. అనేక వ్యయప్రయాసలకోర్చి, విద్యుచ్ఛక్తి సహాయంతో గొట్టపు బావుల ద్వారా వ్యవసాయం చేసుకోగల రైతాంగం సైతం నీరు లభించక దుర్భర పరిస్థితికి లోనయ్యారు. విద్యుచ్ఛక్తి సరఫరా లేకపోవుట మూలంగా యీ పరిస్థితి ఏర్పడింది. గొట్టపు బావుల క్రింద పోసిన వరినార్లు కూడా మాడిపోయాయి. ఈ పరిస్థితులవల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగు సంవత్సరాలనుండి వర్షాలు సకాలములో లేని కారణంగా రైతాంగం అనేక యిక్కట్లకు గురి అయ్యారు. కనీసం యీ సంవత్సరమైనా యీ తాలూకాలోగల గొట్టపు బావులక్రింద సాగయ్యే రైతాంగానికి విద్యుచ్ఛక్తి సరఫరా పూర్తిగా చేయవలసిందిగా పలువురు రైతు ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎం. రామమోహనరావు,
హనుమాన్ జంక్షన్

ఆస్తికులయిన ఆంధ్రులకు విజ్ఞప్తి

ఆర్యా,

వెనుకటి కాలములో ఏ సంవత్సరములో నైన వర్షము కురియుట వెనుకబట్టినఆంధ్ర దేశములో పల్లెలలోను, పట్టణములలోను ఈశ్వరాలయములలో సహస్రఘటాభిషేకము జరిగించి వర్షము కురిపించుచుండెడివారు. విరాటపర్వమును చదివించి, విని కర్షకులు విత్తనములు నాటుటకు సరిపడిన వర్షమును సంపాదించుచుండెడివారు. భారత దేశములో భగవంతునియెడల శ్రద్ధాభక్తులుగల వ్యక్తులు మన దేశమునకు అలవాటైన యీ పనులు చేయించి వరుణదేవుని అనుగ్రహమునకు పాత్రులై దేశము సుభిక్షముగనుండుటకు యత్నించెదరుగాక. ముక్కోటి ఆంధ్రులు ముక్తకంఠముగా మొరపెట్టినప్పుడు సర్వవ్యాపకుడైన భగవంతుడు ప్రసన్నుడుకాక మానడు. కావున ఆస్తికతగల ఆంధ్ర ప్రజానీకము ఈ విధమైన మన సంప్రదాయమును పాటించి అభ్యుదయము నందగోరుతారని ఆశిస్తున్నాను

చిలుకూరి వాయ్య శాస్త్రి, కాకినాడ.

నేటివిటి సర్టిఫికెట్లు

ఆర్యా, ఈ రోజుల్లో కళాశాల లేక ఇతర విద్యాసంస్థల దరఖాస్తు ఫారములలోని 'నేటివిటి సర్టిఫికెట్లు' సంపాదించుట వ్యయప్రయాసలతో కూడియున్నది. కరణం, తహసిల్దారు ఇత్యాది అధికారులను కలుసుకోవడం కష్టంగానున్నది. ఒకేఒక్క ఫారమునకోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఈ వలన ఫారములు పూర్తిచేయుట వింతదూర్లభ మగునో విచారణీయాంశము. ఇది పోముస్య విద్యార్థులఅసమస్య. కాబట్టి మేము వింతో విచారించి ఈవిధముగ మా వేదనా, వేదనను వ్యక్తపరచుచున్నాము. దీనిపై అధికారులు విచారించి తగుచర్య తీసుకొనెదరని ఆశింతుచున్నాము.

విద్యార్థి మిత్రబృందము, విజయవాడ.

ప్రయాణ సౌకర్యాలులేక ప్రజల ఇక్కట్లు

ఆర్యా, తెనాలి తాలూకా చుండూరు గ్రామము లోని ప్రజలు ప్రయాణసౌకర్యాలులేక ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడకు తొమ్మిదిమైళ్ళ దూరంలో ఉన్న తెనాలి చేరుటకు చాలకష్టం పడవలసివస్తున్నది. తెనాలి వెళ్ళేరైళ్ళు ప్రతి రోజు కనీసం 3 గంటలులేటుతో వస్తున్నాయి. ఆర్. టి. సి. బస్ సౌకర్యంలేదు. దాదాపు 10 మైళ్ళ దూరంలోకల గుంటూరు చేరుటకు తెనాలివెళ్ళి అచ్చటనుండి అందుకోవాలి గుంటూరుచేరవలసివస్తున్నది. గుంటూరుకు చుండూరుమీదుగా సర్కారు ఎక్స్‌ప్రెస్ వెళుతున్నది. లోకల్ రైళ్ళు గుంటూరుకు లేనందువల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

వి. రాఘవరావు, చుండూరు.



"భారత, ఆఫ్ఘన్ మైత్రీ చిహ్నం"

కాబూల్‌లో శిశువైద్యశాలకు డాక్టర్ జాకీర్ హుస్సేన్ శంకుస్థాపన

కాబూల్, జూలై 11 :— ఇండియా సహాయ సహకారాలతో నిర్మించ సంకల్పించిన శిశు వైద్యశాలకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ నేటి ఉదయం ఇక్కడ శంకుస్థాపన జరిపారు.

ఇండియా ఆఫ్ఘనిస్థాన్ దేశాలమధ్య సోదరభావానికి ఈవైద్యశాల ఒక చిహ్నమని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అభివర్ణించారు.

"మన ఉభయదేశాలమధ్య తరతరాలనుంచి నెలకొనియున్న స్నేహ సంబంధాలను మరింత దృఢతరం చేసుకోవాలన్న మన ఆకాంక్షను ఇది ప్రత్యక్ష చిహ్నం" అని అన్నారు ఆయన.

100 పడకలతో నిర్మించదలచిన ఈ వైద్యశాలకు మొదటి రెండేళ్ళలోనూ భారత దేశం అవసరమైన వైద్యసామగ్రి, మందులు సమకూర్చనున్నది. అంతేగాక, ఈ ఆసుపత్రిలో పనిచేసే ఆఫ్ఘనిస్థాన్ వైద్యులకు భారత దేశంలో తగు శిక్షణ ఇవ్వబడగలదు కూడా.

డాక్టర్ జాకీర్‌హుస్సేన్ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"మన పిల్లలు దీర్ఘాయురారోగ్యాలతో వర్థిల్లాలని మనందరం కోరుకోవడం సహజం. కాబూల్‌లో పిల్లలకోసం త్వరలోనే ఈవైద్యశాల అవతరించనున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.

'ఆఫ్ఘనిస్థాన్'తో ఆర్థిక, సాంఘికసహకార సంబంధాలను పెంపొందించుకోవడం ఉభయ దేశాలకు అనేకవిధాల ప్రయోజనకారి కాగలదని భారతదేశం విశ్వసిస్తున్నది.

"భావితరాలవారికి మనం ఉజ్జ్వలమైన భవిష్యత్తును కల్పించాలి. భారత, ఆఫ్ఘనిస్థాన్‌లమధ్య సహకారానికి తొలిచిహ్నంగా అవతరించనున్నఈశిశువైద్యశాలకు ఈదృష్ట్యా ఎంతైనా ప్రాధాన్యం ఉన్నది".

ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య మంత్రిణి మిస్ కుబ్రా నోర్జాయ్ నిన్నరాత్రి ఇక్కడ పి. టి. ఐ. విలేఖరితో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్‌లో శిశుమరణాల సంఖ్య హెచ్చుగావున్నదని, ఈ వైద్యశాల నిర్మాణానికై భారతదేశం అందజేస్తున్న సహాయానికి తమ దేశం కృతజ్ఞత తెలియజేస్తున్నదని చెప్పారు.

దేశాభ్యుదయ సాధనలో మహిళల ప్రధాన పాత్ర

కయిరో టెలివిజన్ ఇంటర్వ్యూలో భారత ప్రధాని ఇందిరాగాంధి అభిభాషణ

న్యూఢిల్లీ, జులై 10 :— తమ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహించగలరని భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి శుక్రవారంనాడు టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొంటూ అన్నారు.

భారత ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, భారత, ఐక్య అరబ్ రిపబ్లిక్ సంబంధాలు, కుటుంబ నియంత్రణ మున్నగు పెక్కు విషయాలపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అలీన విధానం గతంలోకంటే యిప్పుడు మరీ అవసరమనీ, జెనీవా సమావేశాన్ని ఏర్పాటుచేస్తే, వియత్నాంపై బాంబు దాడులు విరమించబడడమేకాక, సేనల ఉపసంహరణ కూడా జరుగగలదని తన అభిప్రాయమనికూడా ఆమె అన్నారు.

దేశాభ్యుదయ సాధనలో మహిళలపాత్రపై ప్రసంగిస్తూ, ఆమె యిలా అన్నారు :

"దేశ జనాభాలో సగానికి మించియున్న దేశాభ్యుదయ సాధనా కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర వహించగలరు. మహిళలు దేశ పునర్నిర్మాణ కార్య ఎంతో ప్రముఖమైన పాత్ర వహించవచ్చు. ఈనాడు ఎక్కువమంది స్త్రీలు చాలా పదవులలో ఉన్నారు. అయితే, మా మహిళలకు ఉన్నత పదవులను కట్టబెట్టడం మాత్రం కాదు. వారి స్థాయిని మా లక్ష్యం. స్త్రీలు ఎంతటి కష్టాలనైనా భరించగలరనీ, ఎంత త్యాగానికైనా వెనుదీయరనీ, భారత స్వాతంత్ర్య సమర చరిత్ర నిరూపించింది.

"భారతదేశంలో కుటుంబ నియంత్రణ పథకం అమలు పట్ల వైముఖ్యం లేదు. జనాభా వృద్ధిని 40 నుండి 25 కు తగ్గించడమెట్లాగా అనేది మమ్ము వేధిస్తున్న సమస్య."

యు. పి. లో 500 మంది అరెస్టు

బంద్ సందర్భంగా

లక్నో, జూలై 11:— జూలై 12 వ తేదీ యు.పి. బంద్ జరుగనున్న సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని వేర్వేరుప్రాంతాలలో దాదాపు 490 మందిని పోలీసులు అరెస్టుచేసినట్లు ఇక్కడ అందిన వార్తలవల్ల తెలుస్తున్నది. వీరిలో 219 మంది రాజకీయకార్యకర్తలు కూడా ఉన్నారు.

ముఖ్యంగా బెనారస్, కాన్పూర్, గోరఖ్‌పూర్, లక్నో పట్టణాలలో ఎక్కువమందిని అరెస్టుచేయడం జరిగింది. వీరిలో పలువురు కమ్యూనిస్టు, సంయుక్తసోషలిస్టుపార్టీలప్రముఖులు ఉన్నారు.

బంద్ సందర్భంగా ఎట్టిఅల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్తకోసం ఈ చర్యతీసుకున్నట్టు అధికారికంగా తెలియజేయబడింది. కొన్నిచోట్లను, తదితరచోట్లను కీలకప్రాంతాలలో గట్టిపోలీసుబందోబస్తు ఏర్పాట్లుచేశారు.

డాక్టర్ లోహియా ఆరోపణ

న్యూఢిల్లీ, జూలై 11:— జూలై 12 వ 'బంద్' జరగనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన రాజకీయపక్షాల ప్రముఖకార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయవలసినదిగా ముందుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లాఅధికారులకు, పోలీసు ప్రధానాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపినదని సంయుక్త సోషలిస్టుపార్టీనాయకుడు డాక్టర్ రామమనోహర్‌లోహియా ఆరోపించారు. నిన్న ఇక్కడ ఒకప్రకటన చేస్తూ డాక్టర్ లోహియా, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్, ఈ రహస్య ఉత్తర్వును ఒక రేడియోగ్రాముద్వారా రాష్ట్రంలోని అంతటాగల పోలీసు అధికారులకు అందజేశారని తెలియజేశారు.

విషాహారంవలన ఇరువురి మృతి

కొట్టాయం, జూలై 11 :— ఇక్కడికి సమీపంలో నున్న ఒక గ్రామంలో చేపలకూర తిన్న కుటుంబంలోని అయిదుగురికి విషాహారం తినిన లక్షణాలు కనుపించాయి. ఇద్దరు మరణించారు. మిగిలిన ముగ్గురు పిల్లలను ఆస్పత్రిలో చేర్చారు. వారికి ప్రమాదస్థితి దాటినట్టు ఆస్పత్రివర్గాలు తెలుపుతున్నాయి. ఆహారం, వమనంలో భాగం పరీక్షకు పంపారు.

...న్, జూలై 10:—విషాహారం తిన్నారనే అనుమానంపై ఇక్కడి కురునగల్లు తాలూకా ఆస్పత్రిలో చేర్చబడిన ఏనిమిదిమందిలో ఐదుగురు మరణించినట్లు నేడిక్కడకు వార్తలు అందినవి. పెలుగేళ్ళ పాపకూడా నిన్న మరణించింది.

అఫ్గనిస్థాన్ ప్రధాని విందులో ప్రసంగం

కాబూల్, జూలై 10 — ఆఫ్గనిస్థాన్ తనచారిత్రాత్మక వైభవాన్ని తిరిగి పొందే విధంగా ఉభయ దేశాలమధ్య పరస్పర సహకారం మరింత దృఢపడాలని ఇండియా వాంఛిస్తున్నదని భారత ఉపరాష్ట్రపతి నేటి రాత్రి ఇక్కడ అన్నారు.

ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లమధ్య ఎలాంటి సమస్యలు లేవనీ, ఉభయదేశాలు పరస్పరం అవగాహన చేసుకొని ఉభయులకు శ్రేయోదాయకమైన మార్గాలలో పరస్పర సహకారం విస్తరింపజేసుకోనేందుకు విశాల అవకాశం వున్నదనీ ఉపరాష్ట్రపతి గౌరవార్థం నేటిరాత్రి ఆఫ్ఘన్ ప్రధానమంత్రి చెల్‌స్తూన్‌భవనంలో జరిపిన విందులో ప్రసంగిస్తూ అన్నారు.

"నేను ఆఫ్ఘనిస్థాన్‌కు శ్రద్ధాభక్తులర్పించుకునే ఒకయాత్రికునిగా ప్రాచీన జ్ఞానాన్ని తిరిగి చూచేందుకు ఒక విద్యార్థిగా, ఒక సోదర రాజ్యంనుంచిమరొకసోదరరాజ్యానికిసుహృద్భావ సందేశ హరుడుగా వచ్చాను"అనిడాక్టర్ జాకీర్ హుస్సేన్, ఆఫ్ఘన్‌రాజు జహీర్‌షా ఆరోగ్యానికి, ఆఫ్ఘన్ ప్రభుత్వ, ప్రజల సౌభాగ్యానికీ తానిచ్చిన విందు స్వీకరిస్తూ ప్రధానమంత్రి తెలియజేశారు.

భారత, ఆఫ్ఘనిస్థాన్ దేశాలమధ్య నిరంతర సంబంధాలువున్నవనీ, వాటి చిహ్నాలు ఉభయ దేశాల సంగీత, కళా,శిల్పాలలో ఇంకా కన్పిస్తూనే వున్నవనీ చారిత్రక విషయాలను పేర్కొన్నారు. భారత, ఆఫ్ఘనిస్థాన్ ఉభయదేశాల ప్రజలు భాగస్వాములై రూపొందించుకున్న సమాన సంస్కృతి వైభవాన్ని తిరిగి కనుగొనేందుకు ఒక విద్యార్థిగా తాను ఇక్కడకు వచ్చానన్నారు.

ఆఫ్ఘనిస్థాన్, భారతీయులను తమ సమాజంలో సమాన సభ్యులుగా ఏవిధంగా స్వీకరిస్తున్నదీ గ్రహించడానికి తాను సంతృప్తితో గర్విస్తున్నానని డాక్టర్ హుస్సేన్ అన్నారు.

ఇండియాలోకూడా వేలాది ఆఫ్ఘన్‌లు తమ భారతీయ సోదరులతో సుఖ శాంతులతో కృషి జరుపుతున్నారని ఆయన అన్నారు. ఇదిమనకు వారసత్వంగా చరిత్ర ప్రసాదించిన సంస్కృతి అన్నారు.

గఫర్ ఖాన్‌తో సమావేశం

కాబూల్, జూలై 10 :— ఉపరాష్ట్రపతి జకీర్ హుస్సేన్ సాయంత్రం కాబూలులో నివసిస్తున్న ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్‌ను కలుసుకున్నారు. 20 సంవత్సరాల అనంతరం విదేశ భూభాగంలో పరస్పరం కలుసుకోవడానికి అవకాశం లభించినందుకు ఇరువురి సంతోషానికి మేరలేదు.

ఉప రాష్ట్రపతి రాగానే తాను నివసిస్తున్న భవనం బయటికివచ్చి గఫర్‌ఖాన్ స్వాగతం చెప్పారు.

ఇరువురు సంభాషించిన సమయంలో ఎవరు లేరు. కాశ్మీర్ శాలువ, మామిడిపండ్లు, తాను రచించిన కొన్ని పుస్తకాలను గఫర్‌ఖాన్‌కు ఉపరాష్ట్రపతి యిచ్చారు.

ఇందిరాగాంధి సూచనలకు రస్క్ హర్షం

వాషింగ్టన్, జూలై 10:— వియత్నాం యుద్ధపరిష్కారానికి శ్రీమతి ఇందిరాగాంధి చేసిన ప్రతిపాదనలపట్ల, అమెరికా విదేశాంగమంత్రి డీన్‌రస్క్ హర్షాన్ని ప్రకటించారు. అయితే ప్రధాని నిర్దిష్ట ప్రతిపాదనలను అమెరికా అంగీకరిస్తున్నదీ లేనిదీ రస్క్ స్పష్టం చేయలేదు.

జెనీవాసభను ఏర్పాటు చేయాలన్న ఇందిరాగాంధి ప్రతిపాదన మంచిదేనని రస్క్ అన్నారు.

ఇంతకుముందువిదేశాంగశాఖ ప్రతినిధికరు ఇందిరాగాంధిప్రతిపాదనలపట్ల హర్షాన్ని ప్రకటిస్తూ జెనీవాసభ ఏజెండాలో యుద్ధ విరమణ మొదటి అంశంకావాలని సూచించారు.

ఈశాన్య రైల్వేలో రక్షణ చర్యలు

20 మంది పైగా విద్రోహుల అరెస్టు

న్యూఢిల్లీ, జులై 10 :— ఈశాన్య రైల్వేలో గత ఏప్రిల్, జూన్ ల మధ్య రైల్వే శాఖ గైకొంటున్న ప్రత్యేక విద్రోహ వ్యతిరేక చర్యల పర్యవసానంగా ఇద్దరు బాలికలతోసహా 20 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు.

లుండిగ్, డిపూలలో జరిగిన తీవ్రమైన ప్రేలుళ్ళమూలంగా తీవ్ర జననష్టం, ఆస్తినష్టం కలిగిన పర్యవసానంగా రైల్వేల స్టేట్ మంత్రి డాక్టర్ రామసుభగ్‌సింగ్ అస్సాం ప్రభుత్వంతో సంప్రతింపులు జరిపిన అనంతరం ఈ చర్యలు తీవ్రంగా గైకొనబడినవి.

ఈ విధంగా అరెస్టు చేయబడిన వారిలో ఎక్కువమంది నాగాలు. అరెస్టు చేయబడిన వారు దాదాపు అన్ని సందర్భాలలోను ప్రేలుడు సామగ్రి, ఆయుధాలు, మందుగుండుసామగ్రి తమ స్వాధీనంలో కలిగి యున్నారు.

నేపాల్ భూకంపం బాధితులకు ఇండియా సహాయం

విమానాలద్వారా సరుకుల సరఫరా

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 10 :— నేపాల్‌లో భూకంపంవల్ల తీవ్రనష్టం కలిగిన పశ్చిమ ప్రాంతానికి భారతీయ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ విమానం ఒకటి కొన్ని సరుకులను శనివారంనాడు సరఫరా చేసింది.

భూకంపంవల్ల బాగా దెబ్బతిన్న ధార్‌చూలా భాజాంగ్ గ్రామాలకు సరఫరాలు అందినవి. ఈ గ్రామాలలో ఇళ్లు అన్నీ దాదాపు కూలిపోయాయి.

గుంటూరు పోలీసు సాంస్కృతిక ఉత్సవాలు

గుంటూరు, జులై 10 :— పిత్రహీనుల పాటశాలా భవన నిర్మాణం నిమిత్తమున్నూ, పోలీసు క్లబ్బును బాగుచేయు నిమిత్తమున్నూ గుంటూరు పోలీసులు ప్రత్యేకించి ఒక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేయడం చాలా మెచ్చుకోదగిన సంగతిఅని పోలీసు పెరేడ్ గ్రౌండ్సులో నేటి సాయంత్రం ఏర్పాటైన ప్రదర్శనకు అధ్యక్షత వహిస్తూ, కలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం అన్నారు.

పోలీసు క్లబ్బు పునరుద్ధరణసంఘ అధ్యక్షుడు శ్రీ డి. వెంకటేశ్వరరావు తమ స్వాగతోపన్యాసములో పోలీసు యినస్పెక్టరు జనరల్ మార్గదర్శకత్వం క్రింద యీ పథకం 1965 లో చేపట్టబడినదని తెలియజేశారు.

జిల్లా జడ్జి శ్రీ మధుసూదనరావు పోలీసులు చేయుచున్న సత్కృషిని అభినందించారు. డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ కె. ఎస్. రాఘవరావు కళాకారులను పరిచయం చేశారు. పోలీసు సూపరింటెండెంటు శ్రీ ఎ. శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, జానకి గార్ల పాటకచేరీ, కుమారి సి. జయశ్రీ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడినది.

కోటి రూపాయల ఖర్చుతో కాకినాడలో చేపల రేవు

ప్రభుత్వ సంకల్పాన్ని వెల్లడిస్తూ శ్రీ రామస్వామి ప్రకటన

కాకినాడ, జూలై 10:—కోటి రూపాయలఖర్చుతో కాకినాడలోచేపలరేవును నెలకొల్పడానికి తలపెట్టడమైనదని రాష్ట్ర సహకార మంత్రి శ్రీ టి. రామస్వామి నేడిచట వెల్లడించారు.

పడవల నిర్మాణ కర్మాగారానికి విచ్చేసిన సందర్భంలో సూపరింటెండెంటు శ్రీ ఎ. ఎస్.సి. దేవర స్వాగతమిచ్చారు. ప్రయోగాత్మక ప్రాతిపదికపై యీకర్మాగారంలో కొబ్బరిపీచు, గాజు, ప్లాస్టిక్‌తో ఒక చిన్ననావ తయారుచేయబడినది.

మంత్రి యింతకుపూర్వం జిల్లా సహకార సంఘాన్ని దర్శించారు. డిప్యూటీ రిజిస్ట్రారు స్పెషల్‌ఆఫీసర్ అయిన శ్రీ పి.వి.పంతులుమంత్రికి స్వాగతమిచ్చారు. ఈ ఏడాదిలో 16 వేలలో 25,288 రూపాయిలు లాభం సంపాదించిందని ప్రాంతీయ సహకార సమితుల రిజిస్ట్రారు మహమ్మద్ ఉస్మాన్ మంత్రికి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ ఎస్. డి. కృష్ణారావుచే హైదరాబాద్ రాజభవన్‌లో శుక్రవారం నాడు గవర్నరు శ్రీ పట్టం థానుపిళ్ళై ప్రమాణ స్వీకారం చేయిస్తున్నప్పటి దృశ్యం

ఎన్నికలలో కేరళ కాంగ్రెస్ దృఢవైఖరి

ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోరాదని పి. సి. సి. తీర్మానం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

ఎర్నాకుళం, జూలై 11 :— వచ్చే సాధారణ ఎన్నికలలో తాము ఏ ఇతర పార్టీతోను ఎన్నికల పొత్తు కుదుర్చుకోబోమని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ నిన్న ఇక్కడ స్పష్టం చేసింది. ఎవరితోనూ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ, 'ఒంటరిగానే' ఎన్నికలలో పోటీ చేయడానికి రాష్ట్రంలోని దాదాపు మూడువేలమంది కాంగ్రెస్ వాదులు సమ్మతించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలసమావేశాన్ని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ కోశాధికారి శ్రీ అతుల్యఘోష్ నిన్న ఇక్కడ ప్రారంభించారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకుని తద్వారా శక్తిని బలాన్ని సమకూర్చుకోవలసినదిగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

"మీరు కేరళ ప్రజానీకం వద్దకు వెళ్ళండి" అన్నారాయన.

సమావేశానికి కేరళ పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ కె. సి. అబ్రహాం అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలపట్ల విశ్వాసం ఉన్నవారంతా పార్టీలో చేరవచ్చునని ఆయన అన్నారు. అయితే ఎవరు కలిసివచ్చినా, ఎవరు కలిసి రాకపోయినా, కాంగ్రెస్ తన సిద్ధాంతాలను, కార్యక్రమాలను త్యాగం చెయ్యబోదని ఆయన తెలియజేశారు.

రాష్ట్రంలో రవాణా సౌకర్యాల అభివృద్ధి ఆవశ్యకత

న్యూఢిల్లీ, జూలై 10 :— ఇటీవల మద్రాసు ప్రాంతములోనిర్వహించబడిన రవాణా సర్వే ననుసరించి, అదనంగా రైల్వేలు, రవాణా, విమానయాన సౌకర్యాలు కలిగించవలసిన ఆవశ్యకత వెల్లడవుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం వెలుపలనుంచి వచ్చే అంతర్ ప్రాంతీయ రవాణా ఎక్కువఅయినందున అక్కడ రవాణా రద్దీ అమితంగా వుంటుంది. రాష్ట్ర ఆర్థికాభ్యుదయంలో ప్రధాన పాత్ర వహించగల చక్కని రవాణా సౌకర్యాల పద్ధతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు చాలా వెనుకబడి వున్నవి.

రాష్ట్ర విస్తీర్ణంతో పోల్చిచూస్తే రోడ్ల మైలేజి చాలా తక్కువ. అయితే, ఉన్నరోడ్ల పరిస్థితి మాత్రం బాగానే ఉన్నది.

ఈ రోడ్లన్నీ జనసమ్మర్దంగల సారవంతమైన తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకరించబడి వున్నాయి.

అనేకచోట్ల రోడ్లు కలుపబడలేదు. బ్రిడ్జిలు లేవు. కాగా, రవాణా రద్దీ తొలగించడానికి అంతరాయం కలుగుతున్నది. రోడ్లు రవాణా పూర్తి అభివృద్ధి పరచని కారణంగా ఉన్న రోడ్లనే పూర్తిగా వినియోగించుకోజాలక పోతున్నవి.

భారీయెత్తున ఆహార ధాన్యాలు రవాణా చేయబడే దృష్ట్యా, ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలుఇతోధికంచేయవలసినఆవశ్యకతవున్నది.

ఏ దీర్ఘకాలిక రవాణా సౌకర్యాల అభివృద్ధి పథకంలోనైనా, ఈ ప్రాంతంలో తీరప్రాంత నౌకాయానం జల మార్గాలపై రవాణా విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసర మున్నది.

మద్రాసు, జూలై 11:— మద్రాసు శాసనసభ ఆగస్టు ఒకటవతేదీ సోమవారం సమావేశం కావలసిందిగా మద్రాసు గవర్నరు నిర్ణయించారు.

టిటో, ఇందిరాగాంధి తొలి సంభాషణలు

బ్రియోనీ, జూలై 11:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, వివిధ ప్రపంచసమస్యలపై ప్రెసిడెంట్ టిటోతో నిన్న ఉదయం స్నేహపూర్వకమైన సామరస్య వాతావరణంలో చర్చలు జరిపారు.

అధికారస్థాయిలో సంభాషణలు నిజానికి నిన్న సాయంత్రం ప్రారంభంకావలసి ఉన్నప్పటికీ ఉభయనాయకులు నిన్న ఉదయమే వివిధ అంతర్జాతీయ సమస్యలపై ఇష్టాగోష్ఠి సంభాషణలు జరిపారు.

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి బ్రియోనీ చేరుకొన్న పిదప ప్రెసిడెంట్ టిటోను కలిసికొనడానికై ఆయన నివాస భవనం 'బెలావిల్లా'కు వెళ్ళినప్పుడు ఈ ఇష్టాగోష్ఠి సంభాషణలు జరిగినవి.

దాదాపు గంటన్నరసేపు జరిగిన ఈ సంభాషణల్లో యుగోస్లావియా ప్రధాని శ్రీ పీటర్ స్టాంబొలిక్, ఒకదుబాసీ తప్ప ఇతరులెవరూ పాల్గొనలేదు.

వియత్నాంతోపాటు అనేకప్రపంచసమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది.

ప్రెసిడెంట్ టిటో, ప్రధాని ఇందిరాగాంధి ఒకవైపు ఆంతరంగికచర్చలు సాగిస్తుండగా, బెలావిల్లా భవనంలో మరొకచోట, భారత విదేశవ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, విదేశ వ్యవహారాలశాఖ స్టేట్‌మంత్రి శ్రీ దినేష్‌సింగ్ యుగోస్లావియాలో భారతరాయబారి శ్రీ జె. కె. అతల్, విదేశవ్యవహారాలశాఖ కార్యదర్శి శ్రీ టి. ఎన్. కౌల్, వివిధ ప్రపంచ సమస్యలపై యుగోస్లావియన్ నాయకులతో ఇష్టాగోష్ఠి సంభాషణలు జరిపారు.

యుగోస్లావియా విదేశాంగమంత్రి శ్రీ మార్కో నికెజిక్, ప్రెసిడెంట్ టిటో కార్యదర్శి శ్రీ బోగ్డాన్ క్రొనోబ్రాంజా, ఇండియాలో యుగోస్లావియా రాయబారి శ్రీ. ఆర్. ఉవాలిక్ ఈసంభాషణల్లోపాల్గొన్నారు.

ప్రెసిడెంట్ టిటో, ప్రధాని ఇందిరా గాంధి సాగించినచర్చలు స్నేహపూర్వకమైన వాతావరణంలో, ఎట్టివిధమైన దాపరికం లేకుండాకొనసాగినవిసన్నిహితవర్గాలవారుఅన్నారు

ప్రపంచ ఉద్రిక్తతను సడలింపచేయడానికి అలీనరాజ్యాలతరఫున తమ ఉభయదేశాలు కృషి చేయడానికి గల అవకాశాలను గురించి ఇరువురు నాయకులు చర్చించినట్టు టాంజుగ్ పత్రిక వ్రాసింది.

శాసనసభలో రెవిన్యూ కోడ్ బిల్లు ప్రతిపాదన

హైదరాబాదు, జులై 11:— రెవెన్యూమంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి నేడు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ భూమిశిస్తు కోడ్ బిల్లును, ఆంధ్రప్రదేశ్ భూమికోడ్ బిల్లును, ఆంధ్రప్రదేశ్ క్షామ నివారణ బిల్లును ప్రవేశపెట్టారు.

ఆంధ్ర, తెలంగాణాప్రాంత చట్టాలను సమన్వయించే ఉద్దేశంతోరాష్ట్ర లా కమిషన్ వారి సిఫారసుల మేరకు యీబిల్లులుతయారుచేయబడినవి.

భూమిశిస్తు కోడ్ బిల్లులో 231 నిబంధనలున్నవి. 1802నుండి అమలులో ఉంటున్న 44చట్టాల స్థానంలో యీ క్రొత్త బిల్లు ప్రవేశ పెట్టబడుతుంది.

భూమి కోడ్ బిల్లు ప్రభుత్వానికి భూమిపై గల హక్కులకు సంబంధించింది. అన్యాక్రమిత భూముండేటాయింపుకూడ యీ బిల్లులో ప్రసక్తమైనది. క్షామ నివారణనిధిఏర్పాటుకు మూడవబిల్లు ఉద్దేశింప బడినది. క్షామనివారణ చర్యలను కూడ యీ చట్టం విపులంగాపరిశీలిస్తుంది.

మరి కొన్ని పాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

విజయవాడ, జూలై 11:— విజయవాడ పాలపథకం అమలులోవున్న ప్రాంతంలో మరికొన్ని పాలకొనుగోలు కేంద్రాలు ప్రారంభించవలసి రైతులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని పాల ప్రాజెక్టు అధికారి శ్రీ వి. ఆంజనేయులు ఆంధ్రప్రభ ప్రతినిధితో నేటి ఉదయం అన్నారు. ఇంటుపల్లిలో నిన్న ఒక కేంద్రం ప్రారంభించారు. వసంతవాడలో జూలై 14 న, మానికొండ, వెంట్రప్రగడ గ్రామాలలో జూలై 15 న కేంద్రాలు తెరుస్తారు.

వాల్కాట్, డాంజీలపై కేసులు

విచారణకు మద్రాసు సెషన్స్ కోర్టుకు బదిలీ

మద్రాసు, జూలై 11:— వాల్కాట్, డాంజీలపై ఆరోపణల విచారణకు మద్రాసుసెషన్స్ కోర్టుకు కేసులను పంపవలసిందిగా నేడు చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ ఎ. బలరామయ్య ఉత్తర్వుచేశారు.

ఇంతవరకువిచారణలోఅందిన సాక్ష్యాన్నిబట్టి ఈ ఆరోపణలు నిజమైనట్టేనిగా కనుపిస్తున్నవని, విచారణకు సెషన్సుకోర్టుకు పంపదగినవిగా ఉన్నవని మేజిస్ట్రేటు పేర్కొన్నారు.

ముద్దాయిల తరఫు సాక్షుల జాబితా యివ్వవలసిందిగా మేజిస్ట్రేటు ఉత్తర్వు చేయబోయే ముందు ముద్దాయిలను ప్రశ్నించారు. వ్యవధి కావాలని ముద్దాయిలు కోరారు.

తమ తరఫున సెషన్స్‌కోర్టులో వాదించడానికి న్యాయవాదులను ఏర్పాటుచేసుకునే ఆర్థిక స్తోమతులేదని ముద్దాయిలు మేజిస్ట్రేటువేసిన మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు.

బ్రిటిష్ ప్యాస్ పోర్టులతో, మారుపేర్లతో మద్రాసు విమానాశ్రయంలో 1965డిసెంబరు 31వ తేదీనదిగి, విమానాశ్రయంలోతనిఖీ ఉద్యోగులను దొంగ ప్యాస్ పోర్టులతో వాల్కాట్ డాంజీలు మోసగించారని ప్రధాన ఆరోపణ.

జూన్ 24 నుంచి తనను ఒంటరిగా నిర్బంధంలో ఉంచినట్టు వాల్కాట్ మేజిస్ట్రేటుకు ఫిర్యాదు చేశాడు. భారతఖైదీల చట్టంలోగాని జైలులకు ఇలా ఒంటరిగా నిర్బంధంలో ఉంచవచ్చునని లేదని వివరించాడు. రెండు వారాలకు మించి ఇలా ఒంటరిగా నిర్బంధంలో ఉంచడం చట్టవిరుద్ధమనీ, జైలు సూపరింటెండెంటుద్వారా మేజిస్ట్రేటుకు ఈసంగతి తెలుపుతూ అర్జీ సమర్పించాననీ తెలియజేశాడు.

శిక్షించబడిన ఖైదీలకు ఈ చట్టం వర్తిస్తుందని, తనను బాధిస్తున్నారని ముద్దాయి భావిస్తే జైలు అధికారులకు ఇటీవల కలిగిన అనుభవాన్నిబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని ముద్దాయి జ్ఞాపకం ఉంచుకోవాలనీ,పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వి.పి. రామన్ సమాధానమిచ్చారు.

శ్రీ నక్కా రామారావు

విజయవాడ, జూలై 11:— ఇక్కడి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలుగావున్న శ్రీ నక్కారామారావు అనంతపురం కళాశాల ప్రిన్సిపాలుగా బదిలీ అయినారు. శ్రీ రామారావు 1960—62 లలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా వున్నారు. తిరిగి1963 లో ఇక్కడకు ప్రిన్సిపాలుగా వచ్చారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జూలై 11:—

ప్రస్తుతం క్లోజింగ్ 22.25

నేటి ఓపెనింగ్ 22.25

తూర్పు పాకిస్తాన్ ఉద్యమానికి పౌరహక్కుల సంఘం మద్దతు

కలకత్తా, జూలై 9:— స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రంగా రూపొందడానికై తూర్పు పాకిస్తాన్‌లో సాగుతున్న ఉద్యమానికి పశ్చిమ బెంగాల్ పౌరహక్కులసంఘం నేడు తన అండదండలను ప్రకటించింది. శ్రీ ఎక్. పి. చటర్జీ [ఎం. పి.] అధ్యక్షతన సమావేశమై పశ్చిమ పాకిస్తాన్ రాజకీయవేత్తలు తూర్పు పాకిస్తాన్‌లో ఆధిక్యతను ప్రకటించడంపట్ల నిరసన తెలిపింది.

జెనీవాకు శ్రీమతి వైలెట్ ఆల్వా ప్రయాణం

న్యూఢిల్లీ, జూలై 11 :— రాజ్యసభ ఉపాధ్యక్షురాలు శ్రీమతి వైలెట్ ఆల్వా నిన్న రాత్రి జెనీవాకు బయలుదేరారు. జూలై 12 నుంచి 25 వరకు అక్కడ జరుగనున్న ప్రపంచ క్రైస్తవ చర్చి ప్రతినిధుల సమావేశానికి ఆమె హాజరు కానున్నారు. "చర్చి: సమాజం" అనే విషయంపై ఆ సమావేశం చర్చలు జరుపుతుంది.

వియత్నాం సమస్యపై అలక్ష్యం ప్రమాదకరం

శాంతిసాధనకు ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని ప్రధాని ఇందిర, టిటోల విజ్ఞప్తి

బ్రియోనీ, జూలై 11:— వియత్నాం సమస్యకు శాంతియుత పరిష్కారమార్గాన్ని అన్వేషించడానికి కృషిచేయవలసిన బాధ్యత ఒక్క అలీన రాజ్యాల పైననేకాక, ప్రపంచదేశాలన్నిటిపైన కలదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో నిన్నరాత్రి ఇక్కడ ఉద్ఘాటించారు.

భారత ప్రధాని గౌరవార్థం నిన్నరాత్రి ఇక్కడ యుగోస్లావియా ప్రెసిడెంట్ ఏర్పాటు చేసిన విందులో, ఈ ఉభయదేశాల నాయకులూ పరస్పరాభినందనలతో విందారగించారు. ఈ సందర్భంలో వీరు ఉభయులూ వియత్నాం సమస్యను గురించి ప్రస్తావించారు.

ఈ వియత్నాం సమస్య శాంతియుత పరిష్కారానికి అలీన రాజ్యాలు నిర్దిష్టమైన, సృజనాత్మకమైన పాత్ర వహించవలసి ఉన్నదని, తీవ్రంగా, నిర్విరామంగా ఈ విషయంలో కృషిని కొనసాగించవలసి ఉన్నదని భారత ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి సూచించారు.

బలప్రయోగ విధానానికి స్వస్తిచెప్పాలని యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో పేర్కొన్నారు.

ఆయుధాల పోటీలో అంతర్నిహితమై ఉన్న ప్రమాదాలను గురించి, సాధారణ నిరాయుధీకరణ సాధనలో అలీన రాజ్యాలపైనగల గురుతర బాధ్యతలను గురించి ఈ ఉభయదేశాల నాయకులూ ప్రస్తావించారు.

అయితే వియత్నాంలో శాంతిసాధనకై శ్రీమతి ఇందిరా గాంధి చేసిన ప్రతిపాదనను గురించి ప్రెసిడెంట్ టిటో తన ప్రసంగంలో పేర్కొనలేదు. కానీ ఈ సమస్యను గురించి సాధారణంగానే ప్రస్తావిస్తూ తీవ్రమైన పదజాలంతో ప్రసంగించారు.

"ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యక్ష యుద్ధం రాను రాను సాయుధ సంఘర్షణగా మారుతున్నది. కేవలం పశుబలాన్ని ప్రయోగించడం జరుగుతున్నది. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం వియత్నాం. వియత్నాంలో దురాక్రమణ, మరింత భయానక యుద్ధ ప్రజ్వలనకు, పాశవికమైన బల ప్రయోగ విధానానికి తోవతీస్తున్నది. ఇట్టి పరిస్థితిలో ఒక్క అలీన రాజ్యాలపైనే కాక, ప్రపంచంలో శాంతికాముక దేశాల ప్రజలందరిపైన గురుతరమైన బాధ్యత ఉన్నది. మానవకోటికి నూతనంగా తల ఎత్తుతున్న మహా విపత్కర పరిస్థితిని నిరోధించడానికి ప్రపంచ ప్రజలందరూ దీక్షతో కృషిచేయడం అవసరం"—అని ఉద్ఘాటించారు ప్రెసిడెంట్ టిటో.

శ్రీమతి ఇందిరా గాంధి సమాధానం ఇస్తూ, వియత్నాం సమస్యకు శాంతియుతంగా పరిష్కారాన్ని సాధించడానికై తాను క్రొత్తగా చేసిన ప్రతిపాదనలనుగురించి ప్రస్తావించారు. వియత్నాం సమస్యను గురించి మరికొంత వివరంగా తెలియజేస్తూ భారత ప్రధాని ఇంకా ఇలా అన్నారు:

"ప్రపంచమంతా ఏకకుటుంబంగా మనగలిగే అవకాశం ఉన్నకాలం ఇది. ఇలాంటిసమయంలో వియత్నాం మనకెక్కడో దూరంగా ఉన్న దేశమని భావించడానికి వీలులేదు. వియత్నాం ప్రజల బాధలు, కష్టనష్టాలు ప్రపంచానికే మహోపద్రవం అన్న విషయం మనం మరువరాదు. కనుకనే నేనిక్కడికి బయలుదేరి వచ్చేముందు, ఈసమస్యపై కొన్ని అభిప్రాయాలు వ్యక్తంచేశాను. ఒకవైపు వియత్నాం ప్రజలు దుర్భరమైన బాధలకు, కష్టనష్టాలకూ గురి అవుతూవుంటే మనం ఈపరిస్థితిని కేవలం గుడ్లు అప్పగించిచూస్తూ వూరకొనజాలము. నిస్సహాయులమై మౌనం వహించి ఉండజాలము. శాంతి అనునది కేవలం అగ్రరాజ్యాలకు సంబంధించినది మాత్రమే కాదు. మానవాళి అంతటికీ సంబంధించిన ప్రధాన సమస్య అది. ఈ సందర్భంలో అన్ని దేశాలపైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా అలీనదేశాలపైన ఈబాధ్యత మరింతగా ఉన్నది. వియత్నాం ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అభిమతాలకు అనుగుణంగా, వారి న్యాయమైన హక్కులు నిలిచేవిధంగా ఈసమస్యకు మనం ఒక శాంతియుతపరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇందుకు అలీన రాజ్యాలు, ప్రపంచ రాజ్యాలు కూడా తీవ్రంగా కృషిచేయవలసిన అవసరం ఉన్నది. శాంతియుత పరిష్కారాన్ని సాధించడమో లేదా భయంకర మహా మారణ యుద్ధములో ప్రపంచ మానవాళియావత్తూ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడమో ఈరెండే ఈనాడు మనకు మిగిలి ఉన్నవి. ఇంతకుతప్ప మనకు గత్యంతరం లేదు".

ఇండియా, యుగోస్లావియాలమధ్య నెలకొని ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాలను గురించి ప్రధాని ఇందిరాగాంధి, ప్రెసిడెంట్ టిటో పేర్కొన్నారు. ఈసంబంధాలను మరింతగా పెంపొందించుకుని పటిష్ఠంచేసుకోగలమన్న ఆశాభావాన్ని ఇరువురూవ్యక్తంచేశారు.

అలీన విధానం అనే సిద్ధాంతం— విఫలమైనదని, దానికి కాలదోషంపట్టినదని చెప్పే వాదనను వారు ఖండించారు. కాగా ఈ విధానం నానాటికీ బలాన్ని చేకూర్చుకుంటున్నదని వారు అన్నారు.

పదేండ్లక్రితం ఈవిధానంపై కొందరు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని, అయితే ఈనాడు అది ప్రపంచ ఉద్రిక్తతలను సడలించడానికి సంఘర్షణకుపోటాపోటీలుపడుతున్న కూటములమధ్య సామరస్య సాధనకు కృషిచేయడానికి ఎంతో తోడ్పడుతున్నదని అందరూ అంగీకరించారని శ్రీమతి ఇందిరాగాంధి తెలియజేశారు.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాదు, జూలై 11:—ఎనిమిదవ తరగతికి మరి రెండుపర్యాయాలు పెద్దపరీక్షలు పెడతారని విద్యామంత్రి శాసనసభలోచెప్పారు. ఎనిమిదవ తరగతి చదివేవారికి ఎంత వయస్సు ఉంటుంది ?మరి రెండు పరీక్షలు ఏమిటి?

ఈవిధమైన ప్రశ్నలువేసేవారికి ఏడవ తరగతి వారికి పెద్దపరీక్షలు ఏమిటి అనే సమాధానం ఉండనేఉన్నదికదా ?

చదువులుపరీక్షలను ఆధారం చేసుకునిఉన్నవి. ఏదోవిధమైన పరీక్షలు ఉండకతప్పదు.అయితే దీనిలో హాస్యాస్పదం అయిన విశేషం ఏమంటే చిన్నపిల్లలకు యింతపరీక్షార్భాటం దేనికి అని. ఏమైనా పిల్లలు పరీక్షలకు వెడుతూనేఉన్నారు. పిల్లలచేత పెద్దపనులు పెద్దలు చేయిస్తూనే ఉన్నారు.

వైద్యకళాశాలలోనో, ఇంజనీరింగుకళాశాలలోనో, మరి ఏకళాశాలలోనో చేరాలంటేయోగ్యతాపత్రాలు, ధ్రువీకరణపత్రాలు, దరఖాస్తుతో జతచేసి పంపుకోవాలి. కొందరు అన్ని చదువులకూ దరఖాస్తులు పెట్టుకుంటారు.ఇటువంటివారు పంపుకునే పత్రాలపైన ఒకశాసనసభ్యుడుగానీ, ఒక తహసీల్‌దారుగానీ,ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. మొత్తంనలభై కాగితాలపైన, అంటేనకళ్ళపైన, సంతకాలుచేయాలి. బిడ్డడు పరీక్షలో నెగ్గినా యిట్లు కొందరి చుట్టూ తిరుగుతూ ఆశ్రయగుణం అలవరచుకోవాలి, ఇదిగాక ఒకచలానాకట్టాలంటే,బ్యాంకులోనో, ఖజానాలోనో కొంతకాలం వ్యయం చేయాలి. ఏడిగాపులు కాయాలి. విద్యార్థిగా నేర్చిన స్వేచ్ఛాగుణాన్ని యిట్లాఒక క్రమంగా వదులుకుని పైచదువులకు లేక ఉద్యోగాలకూ తయారుకావాలి. ఇదీ జరుగుతున్న విశేషం.

సిఫార్సులకోసం పిల్లలంతేలు బద్దలు తిరగడం సరేసరి.

ఈ బాధను మాన్పరాదాఅని శ్రీసర్వేశ్వరరావు విద్యామంత్రిని అడగగా ధ్రువీకరణ సంతకం పెట్టడానికి మరికొందరికిఆధికారం ప్రసాదించే ఆలోచన కలదన్నారు మంత్రి. కళాశాలాప్రధానాధ్యాపకుడు, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయుడు, జిల్లాపరిషత్తు అధ్యక్షుడు, పురపాలకసంఘ అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడుకూడా సంతకం చేయడానికి తగినవారుగా నిర్ణయించాలని ప్రభుత్వ సంకల్పం.ఇక వాళ్ళచుట్టూకూడా తిరగవచ్చు పిల్లలు.చదువులు చెప్పేవారిచుట్టూ తిరిగితే ఫరవాలేదు.

హిందూదేవాలయాలబిల్లుపై చర్చరమ్యంగా సాగింది. అన్నిశాఖలవంటిదేయిదికూడాను.దేవాలయాలకు చెందిందికదాఅని యిదేదో ప్రత్యేకమైనదని అనుకొనవీలులేదు. ఒక అధికారి గర్భగుడిముందు కాళ్ళుపిసికించుకున్నాడట ! ఒక ధర్మకర్త, అసలు యీధర్మకార్యం చేసిననాడు కాకుండా మధ్యలో యీపదవికివచ్చి, అనువంశిక ధర్మకర్త అయినాడట ! అతనిని తీసివేయాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. పెద్ద పరిహారం యిచ్చుకోవాలట !

అర్చకులు సిగరెట్టు బీడి యిట్లు ఏదైనా 'పొగరెట్టులు'తాగితే వారిని బయటకు వెళ్ళకొట్టాలని మంత్రిభావం. వెళ్ళ గొట్టడమేమిటని శ్రీ విశ్వనాథం ఆశ్చర్యం ప్రకటించగా'పొగరెట్టులు'తాగేవారున్నారన్నారుమంత్రి. అసలు పొగరెట్టులు తాగేవారిని యీ శాఖలో నియమించరాదని శ్రీ విశ్వనాథం మతం.

పొగరెట్టులు తాగడం రాజ్యాంగవిరుద్ధమా ఏమిటి?గుర్భోతాగరాదు అని ఎక్కడవున్నది ? గుర్భో పొడుంపీల్చవచ్చునా?సత్యం సభ్యతసంతరించుకున్నదికదా అంటారు.

రెండూ నిష్పక్షమైనవే. ఎప్పుడైనంతప్ప అద్వైత దృష్టితో చూస్తే రెండూ సమానమే.

మహారాష్ట్ర మంత్రివర్గం రాజీనామా యివ్వాలి

శ్రీ ఎస్.ఎం జోషీ సూచన

పూనా, జూలై 11:— మైసూరుతో ఏర్పడిన సరిహద్దు వివాద సమస్యపై మహారాష్ట్ర మంత్రివర్గం వెంటనే రాజీనామా యివ్వడం మినహా మార్గాంతరంలేదని శ్రీ ఎస్. ఎమ్. జోషి నేడిక్కడ ప్రకటించారు. సంపూర్ణ మహారాష్ట్ర సమితి ఏర్పాటుచేసిన సరిహద్దు మహాసభకు అధ్యక్షత వహిస్తూ ఆయన యీ హెచ్చరిక చేశారు.

ఆగస్టు 15 నాటికి సరిహద్దు వివాదం పరిష్కారం కాని పక్షంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించగలమని సమావేశంలో తీర్మానించారు.

సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఖరులను సమావేశంలో తీవ్రంగా విమర్శిస్తూ ప్రసంగాలు జరిగాయి.

ఎల్లప్పుడూ వాడండి
సర్కారు ప్రజామోదం పొందిన
"మోహన్" బాయిలర్లు
"మోహన్" ఎక్స్‌పెల్లర్లు
"మోహన్" ఫిల్టర్లు
MOHAN JAIN.
1663/1, Queens Rd. Delhi-6.
దయచేసి ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయండి.

చర్మ వ్యాధులచే

బాధపడువారికి ముఖ్యవిషయం:
మా ప్రధాన వైద్యులు
ఆర్. శంకరనారాయణన్ B.A.B.I.



ప్రఖ్యాత సిద్ధ వైద్యులు. చర్మ వ్యాధుల నిపుణులు ఈ క్రింది కేంద్రములకు వస్తున్నారు. రోగులు వారినిసంప్రదించి ఔషధములు పుచ్చుకొనవచ్చును.

జూలై 12—నెల్లూరు — కోమలలాడ్జి.
జూలై 13—చిలకలూరిపేట — రాజారేస్ట్ హౌస్ జస్పస్టాండు
జూలై 14—చీరాల — ఉడిపిలాడ్జి.
జూలై 15—గుంటూరు — ఉడిపి శ్రీకృష్ణ భవన్, రైల్వేరోడ్డు.
జూలై 16—విజయవాడ — మోడరన్‌కేఫ్, సోమారంగంచౌకు.

సంప్రదించువేళలు: ఉ.8—12&సా.2—5
ANANDA VAIDYA SALAI,
PALANI (S.I.)

Grams: "SUPENGERDAM"
Phone: OFFICE 28
RESIDENCE 55

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పబ్లిక్‌వర్క్సు డిపార్టుమెంటు (ప్రాజెక్టు వింగ్)

నాగార్జునసాగర్ (ప్రాజెక్టు (డాం)

Tender Notice No. 4/CCI/66-67
Dated 7-7-66.

దిగువ పనులకు సీల్డు టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీరు, కన్‌స్ట్రక్షన్ సర్కిల్, నం. 1, నాగార్జునసాగర్ డాం, విజయపురి నార్తు, మిర్యాలగూడ తాలూకా, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారిచే 2—8—66 సా. 4 గం. వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్, ఏయితర స్టేట్‌రిజిష్టర్డు [ఏ]తరగతి కంట్రాక్టర్ల నుంచి తీసుకొనబడి అదేరోజు సా. 4—15 గం. కు తెరువబడును.

టెండరు షెడ్యూల్సు, ఇతర డాక్యుమెంట్సు ఆయన ఆఫీసునుంచి ఆఫీసు వేళలలో 15—7—66 నుంచి 1—8—66 వరకు సెట్టు 1 కి రు. 5—10 చెల్లించి పొందవచ్చును.

1. గట్టి కుంకరనేలలో గట్టిమురుము, రాళ్ళ మెట్టి, రాళ్ళతో కలిసినమట్టి, 1 ఘ. అ. సైజు మించని బండలు, వగైరాలలో మట్టి త్రవ్వి, దానిని 2½ నుంచి 3 మైళ్ళు రవాణాచేసి, ప్రాజెక్టు గోడ కుడిపైపు వెనుకప్రక్కన తల్‌కొడింపుచేయుట

ధరావతుసొమ్ము డిపాజిట్టు రు 6,000
పూర్తిచేయవలసినకాలము: ఒక నెల
కంట్రాక్టు స్వభావం— కే 2.

ప్రకటన

1956 సం. కంపెనీల చట్టంలో ఉనుక రింపబడు ఆంధ్రప్రదేశ్ ఖాదీ ట్రేడింగ్ కంపెనీల చట్టం 1962 క్రింద రిజిష్టరు కొరకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రింది సంస్థలు దరఖాస్తు చేయదల్చినవి.

1. డి. రత్నంశెట్టి [చీఫ్ ప్రమోటర్] వెంకటాపురం విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్ వెంకటాపురం, వేపంజేరి పోస్టు, చిత్తూరు తాలూకా.

2. డి. సుబ్బానాయుడు [చీఫ్ ప్రమోటర్] కాడూరు ఖాదీ అండ్ విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్, పరమాళ్గ్రామం, మిట్టకండ్రిగ, పోస్టు [వయా] తిరుపతి, పుత్తూరు తాలూకా చిత్తూరు జిల్లా.

3. ఐ. రామచంద్రారెడ్డి [చీఫ్ ప్రమోటర్] నాగమణి ఖాదీ అండ్ విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్, కొత్తిండ్లుగ్రామం, సామిరెడ్డిపల్లి పోస్టు, చిత్తూరు తాలూకా.

4. డి. మాణిక్యమాచార్రి [చీఫ్ ప్రమోటర్] తిరుపతి విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్, తిరుపతి, చిత్తూరు జిల్లా.

ఈ కంపెనీలు ఒక్కొక్కటి తన పేరును "లిమిటెడ్" అను పదమునుగాని, ప్రైవేటు లిమిటెడ్" అను పదమునుగాని, చేర్చకుండా పరిమితమైన బాధ్యతగల కంపెనీగా రిజిష్టరు చేయబడవలెను.

2. కంపెనీల ముఖ్యఉద్దేశ్యములివి: దేశమందు పైన ఆర్థిక, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమలకు అందరికి సమానమైన అవకాశములు కల్పించుటకు, అట్టి సంస్థలలో ప్రజలు విశేషంగా పాల్గొనుటకు తోడ్పడుటకు, ఏకీయాతో ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ప్రచారమునకు ప్రాధాన్యమిస్తూ సర్వోదయ సిద్ధాంతములను ప్రచారము చేయుట.

3. ఉద్దేశించిన కంపెనీల మెమోరాండం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ల ప్రతి క్రింది చిరునామా అడ్రసునందు చూచుకొనవచ్చును.

4. పదరుదరఖాస్తులకు అభ్యంతరములున్నచో దీనిని ఏ వ్యక్తిగాని, ఫరంగాని, కంపెనీగాని, కార్పొరేషన్‌గాని, అట్టి అభ్యంతరములను గవర్నమెంటుకు ఈ నోటీసు ప్రచురించబడినతేది నుండి 30 రోజుల లోపల హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌గవర్నమెంటు ఇండస్ట్రీస్‌డిపార్టుమెంటు డిప్యూటీ సెక్రటరీకి మరియు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ఖాదీ ట్రేడింగ్ కంపెనీస్ రిజిష్ట్రారుగారికిని ఒక జాబుద్వారా తెలియపరచవలెను.

పారిశ్రామికాభివృద్ధి సాధనకు కేంద్రాలు

న్యూఢిల్లీలో ఒక కేంద్రం ఏర్పాటుకై ఉథాంట్‌కు భారతప్రభుత్వం సూచన

జెనీవా, జూలై 10:— క్రిందటి సంవత్సరంలో ప్రపంచరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయానికి అనుగుణంగా ప్రపంచ రాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధికి ఏర్పాటు చెయ్యదలచిన కేంద్రాలలో న్యూఢిల్లీని ఒక కేంద్రంగా చెయ్యదగునని ఇండియా నిన్న సూచించింది.

ఆయువంటి కేంద్రాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసే పక్షంలో అన్ని సౌకర్యాలు సమకూర్చగలమని భారత ప్రభుత్వం సమితి సెక్రటరీ జనరల్ ఉథాంట్‌కు తెలియజేసింది.

ప్రపంచరాజ్యసమితి జనరల్‌అసెంబ్లీ ఈ ఆకురాలు కాలంలో సమావేశమైనప్పుడు ఈ ఈ సందర్భంలో నిర్ణయం జరుగవచ్చు.

వచ్చే సంవత్సరం పారిశ్రామికాభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సును వచ్చే సంవత్సరం న్యూఢిల్లీలోనే జరిపితే తాము ఆతిథ్య మీయగలమని కూడా ఇండియా అన్నది.

మీనాక్షీ దేవాలయంలో కళల ప్రదర్శనశాల

ముఖ్యమంత్రి శ్రీభక్తవత్సలండ్ ప్రారంభోత్సవం

మధురై, జూలై 11:— మీనాక్షి దేవాలయ సహస్రస్తంభ మండపంలో ఏర్పాటు చేయబడిన దేవాలయ కళా ప్రదర్శనశాలకు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ ఎం. భక్తవత్సలం నేడు ప్రారంభోత్సవం చేశారు.

ఈ ప్రదర్శనశాల దేవాలయాల వాస్తు, శిలా, విగ్రహ, లలిత కళలు మున్నగు విభాగాలుగా విభజింపబడినది.

ఈ ప్రదర్శనశాల విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించగలదను ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఉదకమండలం, జూలై 11:— గత రెండురోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నవి. ముకర్తి, పైకెర్రా, కుందా పరీవాహక ప్రాంతాలలో వర్షం బాగా కురిసింది.

ఈ వర్షాలు చాలా ఉపయోగం. అటు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఇటు వ్యవసాయానికి బాగా ఉపకరిస్తాయి.

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

How to speak & Write Correctly 240 పేజీలు రు 3/— Model Letter Writer & Business Correspondence రు, 2—50. A Dictionary of Idioms & Phrases రు 1—50 పోస్టేజి అదనం.

A. S. MONEY & Co., (P),
24, Veerasami Pillai St., Madras-1

కావలెను

వాలీలకు,గుండీలకు,స్టేషనరీ సామానులకు ఏజెంట్లు కావలెను. శాంపిల్సుకు వ్రాయండి.

INDIA BUTTON COMPANY,
BARA BAZAR, CALCUTTA-7.

ఔషధములు

నారసింహ లేహ్యం

వేడిమి, నిక్కాక, నిస్సత్తువ హరించి రక్తవృద్ధిని, బలమును కలిగించును. 20 తు. డబ్బి రు. 4—50. రోజూపుచ్చి లేహ్యం— జీర్ణం, మలబద్ధం హరించి చక్కగా కాలవిరోచన మగును. 15 తు. రు. 1—75

సి. పి. ఏ. అండ్ కో, పెరిదేపి,నెల్లూరుజిల్లా. బ్రాంచి: గౌరీశంకరపురం, గుడివాడ.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D. HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST. POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

Estd. 1956. Phone: 727

విజయా ఇంజనీరింగ్ కాలేజి

స్టేషన్‌రోడ్డు, గుంటూరు.—1.

COURSES OFFERED

A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్‌సీర్సు—డ్రాఫ్ట్స్‌మన్‌కోర్సులు వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్

EDUCATIONAL

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల హాలెం, మహబూబ్‌నగర్ జిల్లా.

ఎంట్రెన్సు, డి. ఓ. ఎల్. ఓ. ఓ. ఎల్. అన్నీ తెలుగు] తరగతులలో సీట్లు యింకను ఖాళీ ఉన్నవి. ఏమియు చదువక పూర్వులైన వారికి ఎంట్రెన్సు వరప్రసాదము. ఎంట్రెన్సుతో చేరుటకు ఏమియు ప్యాసయి యుండ నవసరము లేదు. హెచ్. ఎస్. సి. కంపార్టు మెంటల్ ఐనను, ఎస్. ఎస్. ఎల్. సి. కంప్లీటు అయినను డి. ఓ. ఎల్. లో చేరవచ్చును. నెల 1కి 60 రు.లు స్టయిపెండు లభించవచ్చును.

రు. 2 లు మనియార్డరుద్వారా పంపినచో అడ్మిషను ఫారము, ప్రాస్పెక్టస్ పంపబడును.

తెలికిపల్లె విశ్వనాథశర్మ, ఎం. ఏ.
ప్రిన్సిపాల్.

అమ్మకము

ఫిఏ గార్నిక్ మోడల్ ఎస్. ఆర్. 32 "జాయింట్ డ్రెషన్ రోడ్డు రోలరు నం. 63034 యింజన్‌పైపు పి. హెచ్. 2 నం. 62056 ఏ. బి. ఎస్. రేటింగ్సు 12.5 బి. హెచ్. పి. 1500/ఆర్ఖ" మెసిట్ గార్నిక్ అండ్ కంపెని ప్రైవేట్ లిమిటెడ్, 38/3 మౌంట్ రోడ్డు, మద్రాసువారిచే 1965 లో సప్లయిచేయబడి, మంచి కండిషన్‌లోనున్న భారత్ సేవక్ సమాజ్, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్‌కు చెందినది,బహు ఆరు దినాలు వాడబడినది అమ్మకమునకు దొరకును.

రోలరును శ్రీ విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ యింజనీరింగ్ వర్క్సు, సెయిగూండ, పి. గో. జిల్లావద్ద పనివేళలలో చూచుకొనవచ్చును.

అమరు చెర్మన్, భారత సేవక సమాజ్, ఏ. పి. హైదరాబాద్, గన్‌ఫౌండ్రీ రోడ్ దోమలగూడ, హైదరాబాద్—29 కి పంపవచ్చును.

డాక్టర్ బి. రామకృష్ణారావు
ఛెర్మన్.

పోయినవి

4—7—66 వ తేదీ ఖమ్మం, విజయవాడ ప్యాసింజరు రైలులో మధిర స్టేషనులో నా [1]ఎస్.ఎస్.ఎల్.సి. రిజిష్టరు, [10321 బి], 2. బి. ఎస్‌సి. ప్రావిజినల్ సర్టిఫికెట్ [3470],[3] బి. ఎస్. సి. మార్కుల లిస్టు [4] సర్వీసు సర్టిఫికెట్లు వగైరాగల సంచి, పోయినది. దొరికినవారు తెలిపినచో బహూకరించెదను.

అబ్బరాజు రాధాకృష్ణమూర్తి, వేలూరుపోస్టు, [వయా] చిలకలూరిపేట, గుంటూరు [జిల్లా]

కావలెను

శ్రీ తేళ్ళపోలు రాజా హైస్కూలు—కొత్తపేట—విజయవాడ—1 లో పనిచేయుటకు సైన్సు లేక లెక్కల బి. ఏ. బి. ఇడి ఉపాధ్యాయులు వెంటనే కావలెను. అభ్యర్థులు అర్జీలు ముందుపంపి, ఒక కాపీ క్రిష్ణాజిల్లా డి. ఇ. ఒ. గారికి కూడా పంపుచూ, ది 15—7—66 ఉదయం గం 10—0 సదరు స్కూలుతో జరుపబడు ఇన్‌టర్‌వ్యూకు హాజరు కావలెను. రిటైరై 60 సంవత్సరము లలోపువారుకూడా అర్జీ పెట్టుకొనవచ్చును.

తేళ్ళపోలు వెంకటేశ్వర్లు, కరస్పాండెంటు.

టెండరు నోటీసు

ది చిత్తూరు మార్కెట్టు కమిటీ, చిత్తూరు

రిఫరెన్సు: 14—4—66. ఆంధ్రప్రభలోని టెండరు నోటీసు చిత్తూరు మార్కెట్టు కొట్టాలు మరియు గోడవునులు కట్టుట.

అంచనాఖర్చు మొత్తము: రూ. 94,940 అనుసరచిన పనికిగాను సీలువేసిన టెండర్లు ఈ కార్యాలయమునకు చేరుట 20—4—66వ తేదీ నుండి 25—7—66 వ తేదీ సా. 3 గం. వరకు పొడిగించబడినది. అదేరోజు 4—30 గం. లకు టెండర్లు తెరువబడును.

ఎస్. ఏజాజ్‌హుస్సేన్,
సెక్రటరీ.

WANTED

పి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు,పంచాయతీ,హైవేస్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు.230వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము(ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు) పి.యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు. అప్లికేషను పంపుటకు కడపటి తేదీ: 20—7—66.

K. NAGABHUSHANAM (B.E.)
Principal,
S. C. ENGINEERING COLLEGE
BELLARY.
Registered by the Government.

నోటీసు

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు

2 వ అడిషనల్ జడ్జి కోర్టులో
ఒ. ఎస్. నెం. 35 ఆఫ్ 1966

క్రిషిసేల్సు అండ్ సర్వీస్——వాది
1. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వర్క్సు, నల్గొండ—
2. క్రిషి ఇంజన్స్ [ప్రైవేటు] లిమిటెడ్ —ప్రతివాదులు.

: దావా నోటీసు :

పై నెంబరులో వాది సదరు ప్రతివాదులపై రు 5149.12 లకు హైకోర్టులోదావా చేసియున్నారనిన్ని, సదరు దావా ప్రతివాదుల నోటీసు అన్సరులనిమిత్తం27—7—1966 తేదీకి వాయిదా వేయబడి యున్నదనిన్ని, సదరు వాయిదాతేదికి ప్రతివాదులు సదరు కోర్టులో పగలు 11 గంటలకు హాజరు కావలసియున్న దనిన్ని, అట్లు హాజరు కానియెడల సదరుదావా వారి పరోక్షమందు విచారించబడి తీర్మానింపబడుననిన్ని యిందు మూలముగా తెలియజేయడ మైనది.

టి. రామచంద్రరావు
హైదరాబాద్, ఏ. సుబ్బారావు
7—7—66. వాది తరపు కౌన్సెలు.

బొంబాయి పౌరులను తరలించుటకు పథకం

నీటిఎద్దడి ఫలితంగా రూపొందించామని ముఖ్యమంత్రి శ్రీ నాయక్ ప్రకటన

బొంబాయి, జూలై 11:— వర్షాభావంవల్ల బొంబాయి నగరంలో ఏర్పడిన నీటికరువు ననుసరించి ప్రజలను బయటికి తరలించడమనే చర్య ప్రభుత్వం తీసుకోదలిచింది. దీనికిగాను అవసరమైన పథకం తయారుచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈతరలింపు అంచెలు అంచెలుగా వుంటుంది—అని ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్ తెలియజేశారు.

కార్పొరేషన్ అధికారులతోను,రాజకీయ నాయకులతోనూ సంప్రదించి తరువాత అర్జంటుగా మంత్రివర్గ సమావేశం జరిపిన తర్వాత ఈనిర్ణయానికి రావడం జరిగిందని ముఖ్యమంత్రి పత్రికా విలేఖరులతో చెప్పారు.

చీఫ్ సెక్రటరీ హోం సెక్రటరీ కలసి ఈపథకం తయారుచేస్తున్నారు.దీన్ని ఈ నెల 15 తోగా ప్రభుత్వానికి అందచేయాలి. కార్యదర్శులనివేదిక అందగానే అప్పటి పరిస్థితులనుబట్టి నివేదికలోని సూచనలనుబట్టి చర్య తీసుకోబడుతుంది — అన్నారు ముఖ్యమంత్రి.

కార్పొరేషన్ కమీషనర్ ఇదివరలో చేసిన సూచనలను ముఖ్యమంత్రితో సంప్రదించారు. ఇది ఇలావుండగా గతరాత్రి బొంబాయిలో చిరుజల్లులు పడ్డాయి. వాతావరణ శాస్త్రజ్ఞులు బొంబాయి—మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలలో రాబోవు మూడురోజులలో సామాన్య వర్షాలు అని ప్రకటించారు.

కమ్యూనిస్టులపై దౌర్జన్య చర్యలు

న్యాయ విచారణ జరపాలని శ్రీ టి. నాగిరెడ్డి విజ్ఞప్తి

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 10:— నల్గొండ జిల్లా నరసంపేట, అనంతపురం జిల్లా కద్రి, గుంటూరు జిల్లా ఒంగోలులలో కమ్యూనిస్టులను, వారిని బలపరిచేవారిని కాంగ్రెస్‌వాదులు, సంఘ విద్రోహశక్తులు కొట్టినసంఘటనలపై న్యాయవిచారణ జరపాలని అతివాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి కోరారు.

ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం యివి చిన్నవిగానేవున్నా, భవిష్యత్తుకిది అశుభమని అన్నారు.

ఈ సంఘటనలపై ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు ఎన్ని విజ్ఞప్తులుచేసినా అవి చెవిన బడకపోవడం మరీ విడ్డూరమని, స్థానిక భూస్వాములు పోలీసులతోపాటు కలిసి రైతులప్రాణాలతో చెలగాటలాడుతున్న ప్రభుత్వం అనుమతించడంవల్లనే ఈ విపరీతపరిస్థితి ఏర్పడిందని శ్రీ నాగిరెడ్డి అన్నారు.

ఈ సంఘటనలపై న్యాయవిచారణ జరపాలని ఆయన అన్నారు. ఈ నిర్మాణాత్మక సూచనను పెడచెవినిపెడితే ఆ తర్వాత అరాచకానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసివుంటుందని ఆయన హెచ్చరించారు.

నరసంపేట తాలూకా నాగాయిపల్లి గ్రామంలో కొందరు కాంగ్రెసువాదులు, సంఘవ్యతిరేక శక్తులు జూన్ 29, 30, జూలై 1,2 తేదీలలో కమ్యూనిస్టులపైన వారిని బలపరిచేవారిపైన దాడిచేశారు.

ఈ గ్రామస్థులు గత జనరల్ ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థికి ఓటువేసినందున, కాంగ్రెస్ వాదులు వారిని భయపెట్టదలచి ముగ్గురిని కొట్టారు. వీరు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుచేయబోగా, పోలీసులు వీరిపిటీషన్ను తీసుకోడానికి నిరాకరించారు. అదేరోజు హాజీ పర్వంచ్ సామిరెడ్డి యింటిపైకూడా దాడి జరిగింది.

ఈసంఘటనలుజరిగినప్పుడు గ్రామస్థులు పొరుగునఉన్న మేడపల్లి గ్రామ సహాయాన్ని కోరారు.20 మంది గ్రామస్థులు జూలై 1వ తేదీరాత్రి మేడపల్లినుంచి నాగాయిపల్లికి రాగా నాగాయిపల్లిలో గుండాలు వారిపై దాడిచేశారు. ఈ సందర్భంలో ఆరుసార్లు తుపాకి పేల్చబడినట్లు శ్రీ నాగిరెడ్డి ఆరోపించారు.

జనగాం పోలీస్ డిప్యూటీసూపరింటెండెంట్ శ్రీ పెద్దిరెడ్డి జూలై 2 వ తేదీ మేడపల్లివచ్చి ప్రధాన వీధి మధ్యలో 'బ్రెన్‌గన్' పెట్టి తమ చర్యలను కట్టిపెట్టకుంటే కాల్చివేయగలనని గ్రామస్థులను బెదిరించారని కూడా శ్రీ నాగిరెడ్డి ఆరోపించారు.

పోగులపల్లి, కోటాయ్, గోవిందపూర్, ముద్రెగూడెం, యుంచగూడెంలలో పురుషులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారట. గత యేడాది మహబూబాబాద్ నియోజక వర్గంనుంచి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా మహేశ్వరం గ్రామంలో జరిగిన సంఘటనలఅనంతరం ఇవి జరిగినవని శ్రీ నాగిరెడ్డి అన్నారు.

వరాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్లసమ్మె

చట్ట విరుద్ధమైనదని మంత్రి గురుమూర్తి ప్రకటన

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 11:— తీర్పుకు సంబంధించిన అంశాలు 'పెండింగ్'లో నున్నందున రామకృష్ణ సిమెంట్ ఉద్యోగుల యూనియన్, రామకృష్ణ సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్ల యూనియన్‌లు చేస్తున్న సమ్మె న్యాయమైనదికాదని కార్మికశాఖ మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి నేడు గోసన సభలో ప్రకటించారు.

బోనస్, అధిక కరువుభత్యాన్ని కోరుతూ వరాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్లు చేస్తున్న సమ్మెను ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తూ వావిలాల గోపాలకృష్ణయ్య [ఇండి] తెచ్చినకాల్ ఎటన్షన్ తీర్మానానికి మంత్రి పై సమాధానమిచ్చారు.

వర్కర్లు జూన్ 16 నుండి నిరవధికొర్కెలపై సమ్మెచేస్తారని జూన్ 2వ సమ్మెనోటీసు ఇవ్వబడినదనీ, గుంటూరు లేబర్ రీజనల్ అసిస్టెంట్ కమిషనర్ జోక్యం కల్పించుకున్నారనీ, అయితే సామరస్యం కుదరలేదని మంత్రి చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఉల్లంఘించి వర్కర్లు 16 నుండి సమ్మె ప్రారంభించారని అన్నారు. అప్పుడు కొన్ని కోర్కెలు తీర్పులో పరిశీలింపబడుతున్నవన్నారు. పాలకవర్గం వైఖరివలన నిర్బంధంగా తాము సమ్మె జరపాల్సి వచ్చినదని కొందరు వర్కర్లు చెప్పారనీ కారణమేనా వర్కర్లు ఈ న్యాయబద్ధంకాని సమ్మెకు పాల్పడకుండా ఉండాల్సినదని మంత్రిఅన్నారు. సమ్మె యింకాకొనసాగుతున్నది.

జూలై 5, 6 తేదీలలో తాను త్రిపక్ష సమావేశాలను జరిపించామని, జూన్ 15వ తేదిన అంగీకరించడానికి సిద్ధపడిన కోర్కెలపైనా పాలకవర్గం యిప్పుడు అంగీకరించే పక్షంలో వర్కర్లు సమ్మె విరమించడానికి సిద్ధంగానున్నారని మంత్రి చెప్పారు. ఎటువంటి నియమాలు లేకుండా వర్కర్లు సమ్మె విరమించాలని ఆ తర్వాతే సంప్రతింపులుసాగించవచ్చునని పాలకవర్గం పట్టుబడుతున్నదన్నారు.

సమ్మె విరమణకు సభ్యులు కృషి చేయవలసినదిగా మంత్రి కోరారు.

బందరులోని డెల్టా టెక్స్టైల్స్‌కు చెందిన 25 మంది ఫ్యాక్టరీ వర్కర్ల విషయమ్మై విజయవాడ లేబర్ ఆఫీసర్ పరిశీలన జరుపుచున్నారని శ్రీ లక్ష్మణస్వామి, పి. విశ్వేశ్వరరావులకు మంత్రి తెలిపారు.

తిరుపతి—తిరుమల దేవస్థానం మోటార్ వర్కర్ల కోర్కెలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో లేబర్ కమిషనర్ పరిశీలిస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు చెప్పారు. శ్రీ పి. జి. నారాయణ, సి. కె. నారాయణ రెడ్డి, ఏ. పి. వజ్రవేలుశెట్టి, పి. సత్యనారాయణలు తెచ్చిన కాలింగటెన్షన్ తీర్మానంపై సమాధానమిస్తూ లేబర్ కమిషనర్ విషయాన్ని పరిశీలించి ముందతిరుమలతిరుపతి దేవస్థానంవ్యాయమైన కోర్కెలను అంగీకరించేందుకు మంత్రి చెప్పారు.

అమెరికాలో ఉన్నతవిద్య నభ్యసించడానికి వెళ్ళేవిద్యార్థులకు వీడ్కోలు యిస్తున్న సందర్భంగా యిటీవల మద్రాసులోని అమెరికా సమాచారశాఖ ఆడిటోరియమ్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న వైస్—ఛాన్సలర్ శ్రీ ఎ. ఎల్. మొదలియార్, ముఖ్యమంత్రి శ్రీ ఎం. భక్తవత్సలం, డాక్టర్ ఆల్బర్ట్ బి. ఫ్రాంక్లిన్, డాక్టర్ డి. ఎస్. రావులనుకూడా చిత్రంలో చూడవచ్చు

గ్రామీణ పరిశ్రమల శిక్షణ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ

పటిష్ఠతకై ప్రభుత్వ చర్య

హైదరాబాద్, జూలై 11:— జీవితభీమాసంస్థ ఉద్యోగులకై రూపొందించిన వేతనాల పథకం ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తిస్తుందని, అయితే ఇది ఐచ్ఛికమైన చర్య అని ఆర్థికమంత్రి శ్రీ ఎం. చెన్నారెడ్డి నేడు అసెంబ్లీలో శ్రీ పి. గున్నయ్యకు సమాధానం ఇస్తూ తెలియజేశారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథానికి సమాధానం ఇస్తూ ఆర్థికమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు సభ్యులకు గాని, అధికారులకుగాని బోర్డు ఎట్టి ఋణాలు మంజూరు చేయలేదని చెప్పారు.

చేనేత పరిశ్రమలో వాడే నూలుపై ఇటీవల అదనపు ఎక్సైజుడ్యూటీ విధించినందున, దీనిని తొలగించవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినదని శ్రీ కె. సత్యనారాయణకు జవాబుచెబుతూ మంత్రి శ్రీచెన్నారెడ్డి తెలియజేశారు.

శ్రీ ఎ. వాసుదేవరావు శ్రీ ఎ. రాజమల్లు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి, ఇప్పుడున్న గ్రామీణ పరిశ్రమల శిక్షణ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు చెప్పారు.

జిల్లా స్థాయిలో [illegible] శిక్షణ కేంద్రము [illegible] వంతంగా పనిచేసే నిమిత్తం ఇట్టి చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.

సాంఘిక సంక్షేమశాఖకుకాక ఇతరశాఖలకు చెందిన షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగలలో 15 శాతం షెడ్యూల్డు కులాలవారికి, 3 శాతం షెడ్యూల్డు తెగలవారికి ఈసంక్షేమ కార్యకలాపాలకోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతున్నదని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి శ్రీమతి టి. ఎస్. సదాలక్ష్మి పేర్కొన్నారు.

విశాఖ. శ్రీకాకుళం జిల్లాలకు అభివృద్ధి బోర్డుకై విజ్ఞప్తి

విశాఖపట్టణం, జూలై 11:— శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎల్. లక్ష్మణదాసు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాయలసీమకు ఏర్పాటుచేసిన పద్ధతిలో ఈ బోర్డును నెలకొల్పాలి అన్నారు.

ఈ విషయాన్ని గురించి చాలామంది శాసనసభ్యులతోను, కాంగ్రెస్‌పెద్దలతోను చర్చ జరిపాననీ, వెంటనే బోర్డు ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తంచేశారని ఆన తెలిపారు.

జీవితభీమా సంస్థలో ఆటోమాటిక్ కంప్యూటర్లు

ప్రవేశపెట్టడంపట్ల ఆందోళన జరపడానికి ఉద్యోగుల నిర్ణయం

హైదరాబాద్, జూలై 11:— ఆటోమాటిక్ కంప్యూటర్లను ప్రవేశపెట్టడంపట్ల నిరసనగా ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించు నిమిత్తం జీవితభీమాసంస్థ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఒకటి ఏర్పాటైంది.

డాక్టర్ రాజబహదూర్ గౌర్ అధ్యక్షత క్రింద ఏర్పాటైన యీ సంఘంలో శ్రీ ఎస్. సత్యనారాయణరెడ్డి, ఎస్. బి. సిరి, ఏ. రామారావు, తె. శ్రీరాములు, కె. ఆర్. అయోస్, ఎ. సుందరరావు, టి. జయనాథ్, సి. వి. రాజగార్లు యితర సభ్యులు.

హైదరాబాద్ డివిజనల్ భీమాసంస్థ ఉద్యోగుల సంఘానికి చెందిన శ్రీ వై. కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్‌బ్యాంకు ఉద్యోగులసమాఖ్యకు చెందిన శ్రీ వి. సుందరరావుగార్లు కన్వీనర్లుగా పేర్కొనబడ్డారు.

టోకియోవద్ద 25 మంది మృతి

గ్యాస్‌సొరంగంలో చిక్కుపడిన ఫలితం

టోకియో, జూలై 10:— ఇక్కడికి నైఋతి దూరంలోగల కురోయేసో వద్ద విషవాయువుతో నిండివున్న ఒక ఇరిగేషన్ సొరంగంలో చిక్కి 25 మంది కార్మికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఎనిమిదిమంది స్త్రీలు.

సొరంగం నుండి బయటకు తీసిన కొందరి పరిస్థితి ప్రమాదకరంగా వున్నా, మృతుల సంఖ్య పెరుగవచ్చునని వారు చెప్పారు.

ఇటీవల తుఫానువల్ల కూలిపోయిన ఈ సొరంగాన్ని దాదాపు 60 మంది బాగుచేస్తున్నారు. నాలుగు అడుగుల వ్యాసంగల ఈ సొరంగం పొడవు 2,280 అడుగులు.

వీరు సొరంగాన్ని బాగుచేస్తుండగా, అక్కడి పెట్రోలుతో నడిచే జనరేటర్లనుంచి గ్యాస్ అందులోకి ప్రవేశించి ఈ దుర్ఘటన వాటిల్లింది.

బై కేబిల్ ఏరియల్ రోప్‌వే మరియు చిల్లర ఇంజనీరింగ్ స్టోర్లు

వేలం ప్రోగ్రాము 1966 జూలై

దిగువ తెల్పిన విలువగల స్టోర్లు బహిరంగవేలంతో అమ్మబడును.

1. తేదీ, వేళ: 1966, జూలై 19, మ. 12 గం. లకు.
వేలం వేయుచోటు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసు, గోరాబారి [బంకూరా జిల్లా] [పశ్చిమ బెంగాల్].
స్టోర్లు: పూర్తి సాధన సామగ్రి కలిగిన బై కేబిల్ ఏరియల్ రోప్‌వే, జెకోస్లోవేకియా నుంచి దిగుమతి చేయబడినది [నిడివి షుమారు 4.20 కి. మీ.] [ఏ] హోకులు [బి] డ్రైవింగ్ మెకానిజంతోసహా యంత్రభాగములు, [సి] ఎలెక్ట్రికల్ ఎక్విప్‌మెంటు [డి] ఉక్కు నిర్మాణము, [ఇ] స్పేర్‌పార్ట్సు వగైరా.
షరా:— [1] స్టోర్లలో అధిక మొత్తము గోరాబారివద్ద ఉన్నవి, కొంతభాగం కూట్ వద్దను, డాం సైట్‌వద్దను ఉన్నవి. [2] కొనువారు ప్రదేశం నుంచి స్టోర్లు తీసుకువెళ్ళుటకు స్వంత ఏర్పాట్లు చేసికొనవలెను. కొన్ని ట్రెస్టిల్ [TRESTLES] తెగ హోకు ముక్కలతో డాం సైట్‌వద్ద స్థావరం ఉన్నవి.
వేలందారు: మెస్సర్స్ ధరంపాల్ చాధా అండ్ సన్స్, 3, మదన్‌వీధి, కలకత్తా—13.

2. తేదీ, వేళ: 1966, జూలై 29, ఉ. 10 గం.లకు.
వేలం వేయుచోటు: ఇ. ఎస్. డి. పనగర్ [బర్ద్వాన్ జిల్లా][పశ్చిమ బెంగాల్].
స్టోర్లు: పెద్ద మొత్తం ఇంజనీరింగ్ స్టోర్లు [అనగా, డికావిల్లి ట్రాక్‌స్విచ్ జాతు 20 పౌన్లు, డబ్ల్యు. ఫిట్టింగులు, ట్రాక్ బ్రిడ్జి మరియు పి. సి. పి. బ్రిడ్జి కాంపొనెంట్లు, పంపులు పెట్రోలు కెర్సైడ్ చేతితోనడుపబడునవి, కెపాసిటీ 10,000 గాలన్లు, సిస్టరన్‌ల కాంపొనెంట్లు, నీరు పరిశుద్ధి చేయబడు ప్లాంటు, హెమున్హ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్లు, ఆస్బెస్టాస్ సిమెంటు రిడ్జీలు, షీట్లు, కంపెనీ సెల్సు, వగైరా].
వేలందారు: మెస్సర్స్. గోపీచంద్ అండ్ సన్స్, 42, గనేశచంద్రఎవెన్యూ,కలకత్తా 13.

షరా:— [1] వివరములు పై వేలందార్ల వద్దనుంచి పొందండి.
[2] అమ్మకములన్నియు 'ఉన్నట్లు, ఉన్నచోట' అన్న పద్ధతిమీద జరుగును. స్టోర్లను ఒక్కొక్క వేలం తేదికి రెండు దినములు ముందు మాత్రమే పరిశీలించవచ్చును.
[3] మొత్తములు అక్కడి కక్కడ చెల్లించవలసియుండును.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
డిస్పోజల్సు
6, ఎస్ప్లనేడ్ ఈస్ట్
కలకత్తా—1.

DA-66/286

ఇది వుల్ఫ్
Wolf
ఎలెక్ట్రిక్ పనిముట్టు

దానిని మీ చేతులతో పట్టుకొని...తీసుకు వెళ్లగలరు!





వుల్ఫ్ పనిముట్లు అతి సునాయాసంగా ఎన్నో ఇతర పనులను చేయును!

అంతేకాదు. వుల్ఫ్ పనిముట్లు సులభంగా తీసుకొని పోదగినవి. వాటిని మీరు పనిచేయు స్థావరమునకు తీసుకుపోవచ్చును...అ. రెట్టింపు వేగంతో పనిచేసి ఉన్నతమైన విశిష్టతా ప్రమాణములను నిలుపును. అందుచేత ఆలస్యం చెయ్యకండి. మీరు ఎవిచేయ దానికి, వుల్ఫ్ పనిముట్లను కొని, మీ వ్యాపారమును వృద్ధి అవడం గమనించండి!

అతి శీఘ్రంగా లాభాలను పొందుట కొరకు వుల్ఫ్ పోర్టబుల్ పనిముట్లు!

భారత దేశమంతటా వ్యాపించియున్న సామర్థ్యత గల సర్వీస్ స్టేషన్‌ల ద్వారా ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ గ్యారంటీ చేయబడుతుంది

ఈ కూపన్‌ను ఈ రోజుననే పోస్ట్ చెయ్యండి.

వుల్ఫ్ ఎలెక్ట్రిక్ పనిముట్లను గురించి చిత్రములతో కూడిన పత్రాలను ఉచితంగా నాకు పంపండి.
పేరు ______
కంపెనీ ______
ఎడ్రెస్ ______
పట్టణము ______ స్టేట్ ______

రాలీస్ ఇండియా లిమిటెడ్,
పి. ఓ. బాక్స్ 166, బొంబాయి—1

రాలీ గ్రూప్ యొక్క ఉత్పత్తి.

రేడియో

బుధవారం, జూలై 13
శక 1888—ఆషాఢ 21

హైదరాబాద్—ఏ 405.4మీ.

ఉదయం:6—00 వందేమాతరం, దార్శ ప్రసార వివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00తె. వా.,7—15డి. విమల, 8—30 శంకరాభరణం:సితార్, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00మహిళా సమాజం, 1—50 తె. వా., సాయంత్రం: 5—30స్థానిక ప్రకటనలు, 5—35లలిత సంగీతం, 5—50పద్య పఠనం, 6—15 ప్రాం.వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయిక విషయాలు, 7—00తె. వా., 7—15దీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30భారత దర్శనం, 7—35చిత్రసీమ, 7—45కాలచక్రం—జరుగుచున్నసంఘటనలు ప్రసంగం, 8—00 రాయని భాస్కరుడు, 10—35ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం:6—00హైదరాబాద్ ఏ వలె, 11—45డి. విమల, మధ్యాహ్నం:12—30 హైదరాబాద్ ఏ వలె. సాయంత్రం:5—30 హైదరాబాద్ ఏ వలె, 7—00తె. వా., 7—15హైదరాబాద్ ఏ వలె, 9—15 గొల్లపూడి ఎక్స్‌ప్రెస్‌సాహెబ్: నాదస్వరం, 10—35ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం:6—00వందేమాతరం, సుప్రభాతం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45సూక్తిముక్తావళి[హైదరాబాద్ నుండి రిలే], 6—50వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15 హైదరాబాద్ వలె,8—30హైదరాబాద్‌వలె. మధ్యాహ్నం 12—15వార్తలు—వ్యాఖ్య, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00మహిళా సమాజం[హైదరాబాద్‌నుండిరిలే], 1—50 తె. వా., సాయంత్రం:5—30స్థానిక ప్రకటనలు, 5—35లలితసంగీతం, పద్యపఠనం, 6—05వాద్యబృందం, 6—15 ప్రాం.వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 పంట సీమలు.7—00తె.వా.,7—15దీక్ష 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 పెరిగిపోతున్న పట్టణాలు—వివమిస్తున్న సమస్యలు, ఆరోగ్య సమస్య ప్రసంగం, 7—45లలితసంగీతం : 8—00నాటిక, 8—30 చిత్రతరంగిణి : ఫిల్మ్‌సంగీతం. 9—45అమృతవర్షిణి ఎస్. ఎస్. గోపాలకృష్ణన్:వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఏ 416.7 మీ.

ఉదయం:6—00వందేమాతరం, మంగళ గానం, 6—05ఆర్. ఎస్. శ్రీనివాసన్, 7—30సంగీతామృతం, 8—15 కారుకురిచ్చి అరుణాచలం, నాదస్వరం, 9—00చిత్రగానం, 9—30ఇందిరా వెంకటరత్నం, 10—0 ఆర్. ఎస్. శ్రీనివాసన్. మధ్యాహ్నం:5—30 తిరువళ్ళూర్ వీరరాఘవన్, 7—00 గీత మంజరి, 8—00నాటిక, 8—30భద్రాచలం రామదాస్ కృతులు:9—45టి. ఆర్. మహాలింగం:వేణువు, 10—30 చిత్రగానం, 11—00జి. ఎన్. దండపాణి, ఎ.ముత్తయ్య, పిళ్లాయుగళం, 12—00ప్రసారసమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ.

ఉదయం:6—00మద్రాస్ ఏ వలె,7—00 తె. వా., 7—15సంగీతమంజరి ఎస్. పి. వసంత కోకిలం, 7—30మద్రాస్ ఏ వలె. మధ్యాహ్నం:1—50తె. వా., సాయంత్రం: 6—40తిరువళ్ళూర్ వీరరాఘవన్:వయొలిన్, 7—00 తె.వా.,7—15చిత్రగానం,7—30 గీతమాలిక,8—00విజయవాడవలె, 9—45 మద్రాస్ ఏ వలె, 10—35ప్రసారసమాప్తి.

అభినందనసభ

భీమవరం, జూలై 11:— శ్రీ తుమ్మల పల్లి, వీరభద్రరావు శాసనమండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా స్థానిక నాట్యమండలి వారి గౌరవార్థం అభినందనసభ ఏర్పాటు చేశారు. శ్రీ బొండాడ బంగార్రాజు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు తటవర్తి నరసింహారావు, గజర శ్రీమన్నారాయణ, డాక్టర్ ఎం. ఎస్. శాస్త్రి, పి. ఏ. నరసింహరాజు, పి. జోగయ్య, శ్రీ వీరభద్రరావు కాంగ్రెసుకు చేసిన అపార సేవా పరంపరను అభినందిస్తూ మాట్లాడారు. శ్రీ వీరభద్రరావు ఉచితరీతిని సమాధానం చెప్పారు.

పాలకొల్లు, జూలై 11:— మహాత్మా వైద్యబృందం వ్యవస్థాపకులు, కార్యదర్శి శ్రీ ఆడబాల వీరస్వామిరాజును ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీవారు నియమింప బడి ఉత్సవంలో జరుగు నాటక పోటీలను "సిస్టా జీవన్" లేయబ కమిటీలో కార్యనిర్వాహక వర్గంలో సభ్యునిగా నియమింపబడిన సందర్భంగా వారి గౌరవార్థం అద్దేపల్లివారి సత్రంలో ఇటీవల అభినందనసభ శ్రీ జామి కాశీ వెంకట్రాజు అధ్యక్షతన జరిగింది. శ్రీ జాజాపురాపు, పితాని నరసింహారావు, శ్రీ గోపీ శ్వరరావు ప్రసంగించారు. శ్రీ వీరస్వామి రాజు ఉచితరీతిని జవాబు చెప్పారు. [మ.వి]

రాజమండ్రి, జూలై 11:— సర్వసభ్యుల నాటక కళాకారులు వహీదా, షహీదాల గౌరవార్థం ఇటీవల శ్రీ వీరేశలింగం పురమందిరంలో కళాభిమానులు శ్రీ పోతుల వీరభద్రరావు అధ్యక్షతన సభ జరిగింది. శ్రీ పసల నాగేశ్వరరావు స్వాగతం చెప్పారు. అధ్యక్షులు శ్రీ వీరభద్రరావు యువ కళాకారులకు ప్రోత్సాహం కవిటి శరపున 7 వందల రూపాయల ముత్యాలదారాన్ని, ఖరీదైన చీరలను, జాకెట్లను బహూకరించారు.

శ్రీ ఎస్. వి. ఎల్. నరసింహారావు, శ్రీ విజయమోహన్, కొండలరావు రాజమండ్రికి నాటక కళారంగ సేవలో పూర్వవైభవన్ని పునరుద్ధరించవలసినదిగా కోరారు. సన్మానితులు వహీదా, షహీదా సముచితంగా సమాధానం చెప్పారు. ఈ. వి.

రాజ వొమ్మంగిలో సమష్టి సహకార సంఘం

కొండజాతి రైతుల శ్రేయస్సుకై కలెక్టర్‌చే ప్రారంభం

పెద్దాపురం, జూలై 11:— కొండజాతి రైతులకు ప్రయోజనాలు చేకూర్చే సమష్టి సహకార సంఘానికి ఇటీవల రాజవొమ్మంగిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. అనదుల్లా నాయుడ్ ప్రారంభోత్సవం చేశారు.

రాజవొమ్మంగి పంచాయతీసమితి అధ్యక్షులు, ఈ సంఘాన్ని రిజిష్టరు చేశారు. దీనిలో ఈ సంఘసభ్యులు అందరూ కొండజాతివారే.

ఈ సందర్భంగా జరిగిన గిరిజన బహిరంగ సభకు రాజవొమ్మంగి సమితి అధ్యక్షుడు శ్రీ పి. చెల్లన్నదొర అధ్యక్షత వహించారు. సమష్టి సహకార సంఘాల విశిష్టతను, ప్రయోజనాలను ఆయన వివరించారు.

స్పెషల్ గ్రేడ్ బి. డి. ఓ. శ్రీ జి.పి.హెచ్. రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీ అనదుల్లా నయూద్, ఇతర జిల్లా అధికారులకు స్వాగతం పలుకుతూ ఈ సమష్టి వ్యవసాయ సహకార సంఘ ప్రధాన ఆశయాలను తెలియజేశారు.

కలెక్టర్ శ్రీ అనదుల్లానయూద్ ఉపన్యసిస్తూ, సన్నకారు రైతులు తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోడానికి, అధికాహారోత్పత్తిని సాధించడానికి సమష్టి సహకార సంఘాలు ఎంతగానో తోడ్పడగలవని అన్నారు.

సూర్యనారాయణ ప్రభృతులు ప్రసంగిస్తూ ఈ సంఘ నిర్మాణానికి బి. డి. ఓ. శ్రీ రాధాకృష్ణ, సమితి సహకార విస్తరణాధికారి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు.

ఈ ప్రారంభోత్సవ సభకు పెద్దాపురం డిప్యూటీ కలెక్టర్ శ్రీ పి. ఎస్. పరబ్రహ్మ రావు, జిల్లా పరిషత్ కార్యదర్శి శ్రీ కళా వెంకటరావు, జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి. సుబ్బారావు, జిల్లాలోని వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.

రాజ వొమ్మంగి ఏజన్సీ సమితి ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ బృందం సమితి వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాభ్యుదయ కార్యకలాపాలను వీక్షించింది. తంటికొండలో క్షామ నివారణకార్యక్రమాన్ని, రాజ వొమ్మంగిలో కోళ్ళ పెంపక కేంద్రాన్ని, మహిళా మండలిని సందర్శించి ప్రజాభ్యుదయ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రజలసహకారాన్నిఅందించవలసిన ఆవశ్యకతను వివరించింది. ఏజన్సీ ప్రజాభ్యుదయానికి రాజవొమ్మంగిసమితి చేపట్టి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను బి. డి. ఓ. శ్రీ రాధాకృష్ణ వివరించారు. [మ. వి]

రాష్ట్ర ఐ. ఎల్. టి. డి. కంపెనీ వర్కర్ల యూనియన్ వార్షిక మహాసభ

రాజమండ్రి, జూలై 11:— ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోవున్న అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ ఐ. ఎల్. టి. డి. కంపెనీ పనివారల యూనియన్ 14వ వార్షిక మహాసభ ఏ. పి. టి. యు. సి. అధ్యక్షుడు శ్రీ కె. ఎల్. నరసింహం అధ్యక్షతన జరిగింది. శ్రీ జి. ఎస్. బాలాజీదాసు మహాసభకు ప్రారంభోత్సవం చేశారు. కార్యదర్శి ఐ. పత్తిరెడ్డి వార్షిక నివేదికను సమర్పించారు. కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. శ్రీ టి. గోవిందరెడ్డి—అధ్యక్షుడు, శ్రీ తలారి రాజా జాయల్, శ్రీ కె. గంగిరెడ్డి—ఉపాధ్యక్షులు, శ్రీ వి. వెంకటస్వామి—కార్యదర్శి, శ్రీ టి. పత్తిరెడ్డి—నిర్వహణ కార్యదర్శి, శ్రీయుతులు ఐ. రాఘవరెడ్డి, గనిరాజు, సహాయకార్యదర్శులు, శ్రీ టి. సూరారెడ్డి—కోశాధికారి, మరి 35 మంది సభ్యులు. శ్రీయుతులు డి. వెంకటరావు, ఎస్. సూరారెడ్డి, వి. వెంకటస్వామి, కె. గంగిరెడ్డి, ఐ. గోవిందరెడ్డి, జి. ఎస్. ఆర్. ఆంజనేయులు ప్రసంగించారు. [మ.వి]

కృష్ణరావుపేట యూత్‌లీగ్ వార్షికోత్సవం

రాజమండ్రి, జూలై 11:— కృష్ణరావు పేట యూత్‌లీగ్ ఆరవవార్షికోత్సవం ఇటీవల యిక్కడ శ్రీ వి. అప్పారావు అధ్యక్షతన జరిగింది. నూరుమంది యూత్‌లీగ్ సభ్యులు పూ రేగింపు జరిపి కీ. శే. కె. వీరేశలింగం విగ్రహానికి పూలదండలు వేశారు. శ్రీ కె. లక్ష్మణస్వామి స్వాగతం పలికారు. శ్రీ జి. అప్పారావు వార్షిక నివేదిక సమర్పించారు. శ్రీయుతులు జి. బ్రహ్మానందం, కె. అప్పారావు, సబ్బారావు చెల్లారావు, వరదా బ్రహ్మానందం, దుక్కల పాండురంగారావు యువకుల కర్తవ్యాన్నిగురించి ప్రసంగించారు. అనేక తీర్మానాలు జరిగాయి. కార్యవర్గ ఎన్నికలలో శ్రీ కె. లక్ష్మణస్వామి గౌరవాధ్యక్షుడు, శ్రీ నేమాల వీరస్వామి అధ్యక్షుడు, శ్రీ బండారు నారాయణ ఉపాధ్యక్షుడు, శ్రీ జి. అప్పారావు ప్రధాన కార్యదర్శి, శ్రీ కె. నారాయణ రావు, శ్రీ వాడపల్లి చినఅప్పారావు సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికైనారు. [మ. వి.]

గుడివాడ రోటరీక్లబ్ కొత్తవర్గ ప్రమాణస్వీకారం

గుడివాడ, జూలై 11:—గుడివాడ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం, అధ్యక్షుల ఆటవిధి ప్రమాణ స్వీకారోత్సవం ఇటీవల స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జరిగింది. నూతన అధ్యక్షులుగా శ్రీ యస్. యస్. ఆర్. స్వామి పదవీప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఇన్‌కంటాక్సు ఆపీసరు శ్రీ జి. వీరరాఘవస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పదవీవిరమణ గావించిన అధ్యక్షులు శ్రీ యం. వీరభద్రరావు నూతన అధ్యక్షుని, సభ్యులను పరిచయంగావించారు. కార్యదర్శి శ్రీ కె. టి. కృష్ణమూర్తి వార్షికనివేదిక చదివారు. కార్యదర్శి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఆటో మొబైల్ వర్కర్ల నిరసన

జీవిత భీమాసంస్థ గుడివాడ బ్రాంచి ఉద్యోగులు 'ఆటోమేషన్'పట్ల తమనిరసన తెల్పుతూ జూలై 5వ ఆఫీసుకు 50 నిముషాలు ఆలస్యంగా హాజరయి, కంప్యూటర్లను ప్రవేశపెట్టవద్దని కోరారు. [మ. వి]

విజయనగరంరోటరీ నూతన కార్యవర్గం

విజయనగరం, జూలై 11:—అంతర్జాతీయ రోటరీసంస్థ విజయనగరంశాఖకు ఈ సంవత్సరం అధ్యక్షునిగా ఎన్నికైన రోటేరియన్ దుర్గా గంగరాజు జూలై 5న తన నూతన కార్యవర్గంతోసహా పదవీస్వీకారంచేశారు.

అధ్యక్షపదవి విరమిస్తూన్న రోటేరియన్ కృష్ణమోహన్ లాంఛనపూర్వకం కొత్త అధ్యక్షునికి రోటరీపతకం మెడలో అలంకరించి, సభానిర్వహణకు విన్యాసం "సుత్తి"చేతికిచ్చారు. ఈసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన రోటేరియన్ భాగి కూడా పదవీస్వీకారం చేశారు.

గతసంవత్సరం కార్యదర్శి రోటేరియన్ దేవుపల్లి గణపతిరావు వార్షిక నివేదిక సమర్పిస్తూ ఈ సంస్థ నిర్వహించిన సామాజిక భద్రత సేవాకార్యక్రమాలు సింహావలోకనం చేశారు.

రోటరీ కార్యకలాపాలకు "ఆంధ్రప్రభ" సౌజన్యంతో లభిస్తూన్న ప్రచారానికి కృతజ్ఞతా చిహ్నంగా ఈ ప్రాంతంలో "ప్రభ" ప్రతినిధి శ్రీ ఉపాధ్యాయుల సూర్యనారాయణరావుకి రోటరీ నూతన అధ్యక్షుడు ఒక కాఫీఫ్లాస్క్ బహూకరించారు.

విజయనగరం రోటరీశాఖ ప్రతిపాదన ఫలితంగా యిటీవల శ్రీకాకుళంలో నెలకొల్పబడిన రోటరీక్లబ్ అధ్యక్షుడు రోటేరియన్ రొక్కం లక్ష్మీనరసింహందొర, ఉపాధ్యక్షుడు రోటేరియన్ గుడివాడ లక్ష్మణరావు, ఆ సంస్థ సభ్యులు శ్రీయుతులు తిమ్మరాజుశివరావు, ప్రభృతులు ఈ పదవీస్వీకార మహోత్సవానికి హాజరయారు. రోటేరియన్ రొక్కం విజయనగరం రోటరీశాఖను, ముఖ్యంగా శ్రీకాకుళంలో రోటరీ నెలకొల్పటానికి ప్రత్యేక శ్రద్ధతో కృషిచేసిన శ్రీ ఎస్. కె. జగన్నాధరావును అభినందిస్తూ ప్రసంగించారు.

ఇక్కడి రోటరీ ప్రతిపాదనతో కొద్ది కాలంలో బొబ్బిలిలో ఒక రోటరీశాఖ ప్రారంభం కానున్నదని రోటేరియన్ గంగరాజు తెలియ చేశారు.

ఈ క్లబ్ సమావేశాలకు ఒక్కటీ తప్పకుండా హాజరైన నాటికి నూరుశాతం 'హాజరు' యిచ్చిన సభ్యునికి రోటేరియన్ అప్పన సూర్యనారాయణమూర్తి ఒక రోలింగ్‌షీల్డ్ బహూకరించారు.

సభముగిశాక కుమారి వరహాలు గానసభ జరిగింది. [మ. వి]

హత్యానేరానికి మరణ శిక్ష

ఖమ్మం, జూలై 11:— హత్యానేరానికి ఖమ్మం సెషన్స్ జడ్జి శ్రీ ఎం. సత్యనారాయణ కె. చినరామయ్య అనునతనికి, మరోవ్యక్తి మరణశిక్ష విధించారు. మరి 7 గురికికూడా వివిధ నేరాలక్రింద ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాలవరకు శిక్షలు విధింపబడినవి. శ్రీ ఎస్.నరసింహారావు [పబ్లిక్ ప్రాసిక్యూటర్] ప్రాసిక్యూషన్ జరిపారు. ముద్దాయిల తరఫున శ్రీ ఎస్. ఎస్. ప్రకాశరావు, శ్రీమతి జ్యోతి సీతామహాలక్ష్మి [న్యాయవాదులు] వాదించారు. [మ. వి]

రాష్ట్ర పి. ఎస్. పి. ఎన్నికల కార్యక్రమం

అనంతపురం, జూలై 11:— ఆంధ్రప్రదేశ్ ప్రజా సోషలిస్టుపార్టీ కార్యనిర్వాహకవర్గంవారు జూలై 23, 24 తేదీలలో అనంతపురంలో సమావేశమై తమ ఎన్నికల ప్రణాళిక రూపం యివ్వగలరని, రానున్న సాధారణఎన్నికలలోపోటీచేయు పార్లమెంటు, శాసనసభ అభ్యర్థులను ఎన్నిక చేయగలరనీ కార్యదర్శి శ్రీ ఎం. ఆర్. రావు పత్రికావిలేఖరులకు తెలియజేశారు. కాంగ్రెసును ఓడించు నిమిత్తం యితర రాజకీయప్రతిపక్షాలతో ఎన్నికలఒప్పందము,సర్దుబాట్లుచేసుకొనడానికి సంబంధించిన అంశాలు యిక్కడచర్చించగలరనికూడా ఆయన అన్నారు.

కనిగిరి భూమితనఖా బ్యాంకు ఎన్నికలు

కనిగిరి, జూలై 11:— కనిగిరి భూమితనఖా బ్యాంకు ఎన్నికలు ఇటీవల జరిగాయి. 9 మంది డైరెక్టర్లకు ఇద్దరు పోటీలేకుండా ఎన్నుకోబడ్డారు. మిగతా 7 మందికి ముఖాముఖి పోటీలు జరిగాయి.

ఎన్నికలు ఆపుటకు హైకోర్టులో వేసిన రిట్ కొట్టివేయబడింది.

కనిగిరి పోలీసు ఇన్స్‌పెక్టరు శ్రీ భాషా సాహెబ్, వెలిగండ్లసబిన్స్‌పెక్టరు శ్రీ హుస్సేన్ సాహెబ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రిటర్నింగు ఆఫీసరు శ్రీ ఎస్. ఎల్. ఎస్. శాస్త్రి, ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.

భద్రాచలం షాపులు, సంస్థల ఉద్యోగుల సంఘం

కొత్తగూడెం, జూలై 11:— షాపులు, ఎస్టాబ్లిష్‌మెంటుల ఉద్యోగుల యూనియన్ సమావేశం శ్రీ ఎస్. వెంకటేశం అధ్యక్షతన ఇటీవల జరిగింది. షాపులు ఎస్టాబ్లిష్‌మెంటుల చట్టాన్ని వెంటనే అమలుజరపాలని, గుమాస్తాలకు కనీసవేతనాలు నిర్ణయించాలనీ వీరు కోరారు. ఈ దిగువ కార్యవర్గం ఎన్నికైంది: శ్రీయుతులు ఎస్. వెంకటేశం:అధ్యక్షుడు, కె. రామకోటయ్య, జి. వీరయ్య: ఉపాధ్యక్షులు, ఎన్. పూర్ణచంద్రరావు: ప్రధానకార్యదర్శి, కె. మోహనరావు, వి. శేషగిరిరావు: కార్యదర్శులు, సిహెచ్. ముత్యం: కోశాధికారి, వి. వెంకటయ్య:నిర్వాహక కార్యదర్శి, మరి ఆరుగురు సభ్యులు. [మ.వి]

భీమా ఉద్యోగుల నమ్మెవ్యతిరేక సభ

రాజమండ్రి, జూలై 11:—స్థానిక జీవిత భీమాసంస్థ ఉద్యోగులు 5వ తేదీన 50 నిమిషాలసేపు తమ ఆఫీసుకు హాజరవకుండా సమ్మెకట్టు తమనిరసన తెలిపారు. [మ.వి]

పల్నాడుతాలూకాలో దుర్భరక్షామం

కరువు పనులు సత్వరమే ఆరంభించాలని

పిడుగురాళ్ల సమితి అధ్యక్షుని విజ్ఞప్తి

పిడుగురాళ్ళ, జూలై 11:— పల్నాడు తాలూకాపూర్తిగా మెట్ట ప్రాంతమేగాక,ఎంతో వెనుకబడిన ప్రాంతంకూడా. పూర్తిగావర్షాధారం మీద యిక్కడ సంపంటలు పండుతాయి. తొలకరి వర్షాలు ఇంతవరకుపడలేదు. రైతుకు, పశుగ్రాసానికి మూలాధారమైన పునాసపైరు ఇప్పటివరకు వర్షాభావంవలన వేయబడలేదు. ఏటేదు నేయుటవరకుకూడా తప్పేటట్టు లేదని పిడుగురాళ్ళ సమితిఅధ్యక్షుడు శ్రీ ఎస్. ఆంజనేయులురెడ్డి తెలియ చేస్తున్నారు.

గత సంవత్సరంలో పండినకొద్దిపాటిధాన్యం, పశుగ్రాసముఖర్చులయింది. నియ్యనుపనైరా ఆహారపదార్థాలు, పశుగ్రాసంకొనుటకు ఆర్థికముగా రైతులధికబాధ పడుతున్నాడు. ముఖ్యముగా పశుగ్రాసములేక పశువులునానాటికి పుష్టి తప్పి కోల్పోయి క్షీణదశకు వస్తున్నాయి. ఆకు అలములతో ప్రాణము నిలబెట్టుకొంటున్నాయి. నిత్యం సుమారు నెల రోజులనుంచి పరిగడ్డి మాగాణి ప్రాంతమునుండి 60, 70 లారీలు తోలబడుచున్నవి. ఆ ప్రాంతమునందు కూడా గడ్డిఅయిపోయి రోజు రోజుకు ధర పెరుగుతున్నది. రైతులు పశువులను ఏవిధముగా బ్రతికించవలెననేది అతిముఖ్యసమస్యగాపున్నది.

గ్రామాలలో బావులు, చెరువులు ఎండిపోయి త్రాగుటకునీరు దొరుకుటలేదు.

సాగరు పనులు దాదాపు పూర్తికావచ్చినవి. రైతుకూలీలు వేరే వేయుటకు పనులులేక, తిండి గింజలు కొనుటకు శక్తిలేక దినదినము అలమటిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఒకవైపు మిన్నుఅంటుతున్న తిండిగింజల అధికధరలు, ఆర్థిక కొరత, మరియొకవైపు పశుగ్రాసము లేమిడి వేరొకవైపు చేయుటకు పనులులేమియులేక యున్నిబాధలతో యీనాడు ప్రజలు ఆందోళన చెందుచున్నారు. కనుక యీ క్రింది క్షామనివారణ చర్యలను ప్రభుత్వము తక్షణమే ప్రారంభించాలని ఆయన కోరుతున్నారు.

పశుగ్రాసం లారీలద్వారా సరఫరా చేయించాలి. కరువుపనులు ప్రారంభించి రైతు కూలీలకు జీవనోపాధి కల్పించాలి.

చౌకడిపోలద్వారా ధాన్యాన్ని కంట్రోలు రేటుకు సరఫరాచేయించాలి. రైతులకు విరివిగా అప్పులిప్పించాలి.

పున్న బావులను తోతుచేయించుటద్వారా బావులు లేనిచోట టాంకర్లద్వారా మంచి నీటిని సరఫరా చేయించాలని ఆయన తెలియ చేస్తున్నారు.

గంజి కేంద్రాలు నెలకొల్పాలి

తాలూకా సాంఘిక సేవాసమితి కన్వీనర్ విజ్ఞప్తి

పల్నాడుతాలూకాలో యీసంవత్సరముయింతవరకు వర్షాలుకురవలేదు. గతసంవత్సరము ఈ ప్రాంతములో పైరుపంటలు పండినందున చాలవరకు యిక్కడిప్రజలు తిండిగింజలకు, పశువులకు మేపుకొరకు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాలలో మంచినీరు దొరకక చాలా ఇబ్బందులు పడటం అధికమైపోయింది. జీవ నదులైన చంద్రవంక, నాగులేరులే చాలా వరకు యింకిపోయాయి.

కావున ప్రభుత్వం సత్వరం యీతాలూకా కాతోని ప్రజలను క్షామబారికి గురికాకుండాను, పశుసంపద నశించిపోకుండా తక్షణం నివారణ చర్యలను తీసుకొని ఆదుకులో ప్రజలను ఆదుకొనవలసినదిగా పల్నాడుతాలూకా సాంఘిక సేవాసమితి కన్వీనర్ శ్రీ కోలా అచ్చిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు.

తూర్పుపల్నాడు, మిరియాలగూడెంతాలూకా ప్రజలకు కరువుపనులు కల్పించుటకు అనువుగా కృష్ణానదిపైన పొందుగుల, ఓడపల్లిలమధ్య రోడ్ బ్రిడ్జి నిర్మాణమునకు తక్షణ చర్యలుతీసుకొనాలని హరిజనులు, గిరిజనులు, సుగాలీలు, నెమ్మిగాయున్న గ్రామాలలో తక్షణం గంజి కేంద్రములను నెలకొల్పాలని, మంచినీటి సరఫరా చేయించాలనికూడా ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నారు.

సత్తెనపల్లి తాలూకాలో కరువు పరిస్థితి

ప్రభుత్వంసహాయపడాలనిపలువురు ప్రజానాయకుల అభ్యర్థన

"సత్తెనపల్లితాలూకాలో గత నాలుగైదు సంవత్సరాలుగా, తొలకరివర్షాలుసరిగాపడనందువలన పంటలు దెబ్బతిన్నాయి. ఈజా సంవత్సరం యింతవరకువర్షాలులేవు. కొద్దిగ్రామాల్లో ఆగుఱు, ఆగులు జల్లులుబడి ఆదుర్దాతో రైతులు విత్తనాలువేసినా, భూమిలోనే పొట్టి పొడవకముందే ఎండిపోతున్నాయి. ఏవీ గింజలు నదిపోవవిలాగా, దొంతునలకొయ్యా, కూలీలు ఈసారి శ్మశానాలను తలపింప చేస్తున్నవి. సత్తెనపల్లి పట్టణంలోను, కొన్ని గ్రామాల్లోను నీళ్ళుకూడాదొరకడంలేదు.ఇప్పటికే, తిండి గింజలు, పశువులమేతలేదు. వ్యవసాయ కూలీ లకు పనులులేవు" అనిసత్తెనపల్లితాలూకాలోని కరువు పరిస్థితులనుగురించి, ప్రజానాయకుల తరఫున శ్రీయుతులు పుట్టుంబాక వెంకటపతి, వందారుపల్లి తిరుపతయ్య, జవంగుల నాగభూషణం, బి. కె. సుబ్బారావు ప్రభృతులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

పశుగ్రాసంసమస్యలన్నిటికిమించినది దారుణంగావున్నది.ఒకపనువును రోజుకు సరిపోయే పరిపెత్తనట్టి, ఈరోజు 2—50లు అమ్ముతున్నది. మేతకొరతవలన ఒంటరి సంవత్సరమే చాలాపశువులను అమ్ముకున్నారు. పంటలు దెబ్బతిన్నరైతులు, పనులు దొరకనికూలీలు విపరీతధరలతో తిండిగింజలుమొదలు పశువులమేతవరకు కొనిబ్రతకడం యెంతో దుర్భరంగావున్నది.

నెల్లూరు మెట్టప్రాంతాలలో

నెల్లూరు, జూలై 11:— నెల్లూరుజిల్లా వెనుకబడిన ప్రాంతాలలో తీవ్రక్షామపరిస్థితి ఏర్పడనున్నది. మెట్ట, మాగాణి పంటలు విఫలమైనందున ప్రజల జీవనస్థితిగతులుకూడా మరింత అధ్వాన్నమైనవి.

వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించవలసిన సమయమిది. అయితే ఈ ఏడాది మంచినీరు కూడా పెద్దసమస్యగా పరిణమించింది. పశువులు కూడా పశుగ్రాసం, నీరు లేక ఇబ్బంది పడుతున్నవి. కనిగిరి, పొదిలి, దర్శి తాలూకాలలో బీదవారు రోజూసంతృప్తిగా భోజనాలు చేయడంలేదని తెలియవచ్చింది. ఈ ఏడాది బావులలో నీరులేనందున తోట పంటలు పండింపడానికికూడా వీలులేకపోయింది.

క్షామసహాయ కార్యక్రమాలక్రింద పైమూడు తాలూకాల ప్రజలకు నిర్దిష్ట సహాయం లభించలేదని విచారణద్వారా తెలిసింది.

శిస్తురెమిషన్స్,తక్కావీఋణాలు ఈ రెండు మాత్రమే సహాయంగా లభించాయి. ఇతర పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు చెప్పబడుచుండెను. నిరుద్యోగంకూడా అధికమవుతున్నది. ప్రభుత్వం ఈ విషయమై సత్వరచర్య తీసుకోవడంలేదని ప్రజలు నిస్పృహ చెందుతున్నారు.

స్థానిక పరిస్థితులను పరిశీలించి సత్వర సహాయం అందచేయాలని శ్రీ సి. వెంకయ్య నాయుడు [కనిగిరి సమితి అధ్యక్షుడు] సూచించారు. [మ. వి]

తాలూకా గీతపనివారల యూనియన్ మహాసభ

రాజోలు, జూలై 11:—రాజోలుతాలూకా గీతపనివారల యూనియన్ మహాజనసభ ఇటీవల జగ్గన్నపేటలో జరిగింది. శ్రీ చెల్లుబోయిన సత్యనారాయణ అధ్యక్షత వహించారు. శ్రీ మైనాల గణేశ్వరరావు ప్రారంభోపన్యాసమిచ్చారు. గీతపనివారిని యెదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిశీలిస్తూ శ్రీయుతులు పితాని సత్యనారాయణ, చిట్టూరి రామయ్యచెట్టి, కడలి పద్దాలు మొదలగువారు ప్రసంగించారు.

రాజోలు తాలూకాలోగల తాటిచెట్లను సొసైటీలను సీరా సొసైటీలుగా మార్చు చేసి మూడు సంవత్సరాల పనులలీజుకు యిప్పించవలెనని ప్రభుత్వమును కోరుతూ తీర్మానించారు. దుకాణాలు, సొసైటీలు ప్రతిచోటా యథావిధిగా వెలకొనేటట్లు చూడమని కోరారు. యీపరిస్థితులెంతలున్నాయమితంగావున్నందున సుంకమై శాతం తగ్గించవలసిందని విన్నవించారు. మద్యనిషేధశాసనం అమలుకు పూర్వం తాడి మొదటి పన్ను రు. 5.75లు పురవగా, యిప్పుడు రు. 7.75లు పెంచబడింది. గనుక యీదివరకటి విధంగా రుసుము నిర్ణయించ మని కోరారు.

పై సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, సత్వర పరిష్కారమునకు గాను శ్రీయుతులు చెల్లుబోయిన సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, చిట్టూరి రామయ్యచెట్టి కలిసి దాయాబారంవెళ్ళ అని కూడా నిర్ణయించారు.

అక్రమంగా పంటను కోసినవారికి శిక్షలు

రాజోలు, జూలై 11:— అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరులో హక్కు, భుక్తముతో వున్న పంటభూమిని పస్యమును క్రమ నిరుద్ధముగా కోసి పట్టుకుపోయిన నేరమునకుగాను కలిదిండి సుబ్బరాజు, అంజనేయరాజు, వెంకటపతిరాజు, జయన్నరాజు, పెదసుబ్బరాజులకు ఒక్కొక్కరికి మునసబు—మేజిస్ట్రేటు శ్రీ రాఘవరావు రెండేసి నెలలు కఠినశిక్ష విధిస్తూ సెషన్సకు 29న తీర్పుచెప్పారు.

ఈ భూమిని కొన్నాళ్ళ క్రిందటే శ్రీ కలిదిండి చినసుబ్బరాజు సోదరులవద్దనుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం స్వాధీనపరచుకొన్నది. సస్యముకోసుకొనిపోయిన భూమియు. 6—0 లు దేవస్థానం తరఫున శ్రీ కలిదిండి సూర్యనారాయణరాజు, ప్రతినాదుల పక్షాన శ్రీ వారణాసి విశ్వేశ్వరరావు వాదించారు.

గోద్రెజ్ కంపెనీచే రు. ఒకలక్ష రూపాయలు విరాళం

బొంబాయి, జూలై 11:— జాతీయ నిరాశ్రయ సహాయార్థం ప్రధాని జాతీయ రక్షణ నిధికి 'గోద్రెజ్' ప్రయివేట్ కంపెనీ ఒక లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.

రాజోలు తాలూకాలో వరదనిరోధక చర్యలు

రాజోలు, జూలై 11:—రాజోలుతాలూకా వరదబాధితుల సహాయకసంఘ సమావేశం 5వ తేదీన స్థానిక తాలూకా కచేరీలో జరిగింది. అమలాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ అకెళ్ళ సత్యనారాయణమూర్తి, అధ్యక్షత వహించారు. రాజోలు, పొతగన్నవరం బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు శ్రీయుతులు బి.వి. సత్యనారాయణమూర్తి, కె. బలరాం తదితర అధికార, అనధికారులు పలువురు హాజరైనారు.

రాజోలు తహసీల్దార్ శ్రీ యస్. నారాయణరావు గతసంవత్సరపుకార్యనిర్వహణ నివేదిక చదివారు. నూతన సంవత్సరమునకు "రాజోలు తాలూకా వరదబాధితుల సహాయకసంఘం" నిర్మాణం జరిగింది. డాక్టర్ నేదునూరి గౌరీపతిరావు సంఘకోశాధికారిగా యెన్నికైనారు. మూడువేలరూపాయలనిధి సేకరించి, స్థానిక స్టేట్‌బ్యాంక్‌లో అక్కౌంటు ప్రారంభించి నిలవవుంచుటకు నిర్ణయించారు. ఏటిగట్టు తోపల, పెదపల్లపుస్న గ్రామాలలో వాలంటరీ రీఫోర్సెస్ సిద్ధపరపించవలసినదని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు ఉభయులను కోరారు. వరదబాధితుల సహాయక కేంద్రాలుగా టేకిసెట్టి పాలెం, రాజోలు, తాటిపాకమఠం, పి. గన్నవరం, పెదపట్నం, పాశర్లపూడిలను యెంచుకొన్నారు. వరదకాలంలో వివరములను యెప్పటి కప్పుడు పెర్మనెంటుగా,పరిస్థితినిబట్టి ప్రయాణపు ప్రతిబంధకములనుగురించికూడా సూచనలను అందజేసే న్యూస్‌బోర్డును రాజోలు బస్‌స్టాండులో యేర్పాటు చేయుటకు నిశ్చయించారు. [మ. వి]

నిడుబ్రోలులో ఎరువులబ్లాక్ మార్కెట్

నిడుబ్రోలు, జూలై 11 :— ఇక్కడ వర్తకులు 50కిలోల అమ్మోనియం సల్ఫేట్ బస్తాను 46రూపాయిలకు అమ్ముతున్నారు. ధర 51 రూపాయలకు పెరిగే అవకాశం కూడా వుంది. అసలు కంట్రోలుధర రు. 34 మాత్రమే.

ఎరువుల బ్లాక్ మార్కెట్ గురించిన ఫిర్యాదుల దృష్ట్యా ఎరువులను రైతులకు కంట్రోలుధరకు విక్రయించడానికి ప్రైవేటు వ్యాపారస్తులకు సరఫరా చేయగలమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎరువుల బ్లాక్ మార్కెట్ ధరకు తప్ప దొరకడంలేదనిరైతులంటున్నారు.వర్తకులేమో ప్రభుత్వం కోటా ఇంకా రాలేదని, తాము సరుకును మరొక చోట తెచ్చామని అంటున్నారు.

ఇందులో మరొక విచిత్రం ఏమిటంటే, ఈ సరుకు ప్రభుత్వం ఇచ్చిన కోటాలోది కాకపోయినా, వర్తకులు కంట్రోలు ధరకేసే బిల్లులు ఇస్తున్నారు.

రైతులు వ్యవసాయపు పనులు ఆరంభించి ప్రస్తుత ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అమ్మోనియం సల్ఫేట్ వందకిలోల బస్తా కంట్రోలు ధర 42 రూపాయల రెండు పైసలు కాగా 85 రూపాయలకు అమ్ముతున్నారు. [మ. వి.]

ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి పాలకవర్గం

అమలాపురం, జూలై 11:— ఇటీవల యిక్కడ జరిగిన శ్రీఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి సమావేశంలో యీ దిగువ పాలకవర్గం ఎన్నుకోబడింది. అధ్యక్షుడు : శ్రీ జి. వి. సుబ్బారావు, ఉపాధ్యక్షుడు : డాక్టర్ జి. వి. ఎస్. చలపతిరావు[ఎం. ఎల్. ఏ.[కోశాధికారి: శ్రీ పూటుకూరి ఉపేంద్రరావు, వివారణ కర్త : తాపుల దేవేంద్రనాధం, సహాయ కార్యదర్శి : రేకపల్లి శ్రీనివాసమూర్తి, సహకార్యదర్శి: చీరాల రామారావు, దళాధిపతి అయ్యంకి వెంకటరమణయ్య, సభ్యులు : శ్రీయుతులు బి. సీతారామస్వామి, వి. వై. సోమయాజులు, జాగర్లమూడి చంద్రమౌళి, వడ్డి నాగేశ్వరరావు, ప్రగడ కోటయ్య, నీలంరాజు వెంకటశేషయ్య, సడింపల్లి నరసింహారావు, దుగ్గిరాల రాఘవచంద్రమూర్తి. [మ. వి.]

పెన్షనర్ల సంఘం

అమలాపురం, జూలై 10:— ఇటీవల ఇక్కడ జరిగిన 'పెన్షనర్ల సమావేశము'లో శ్రీ కోసిగీమ 'పెన్షనర్ల సంఘం' అనుపేరిట ఒక సంఘము ఏర్పడింది.

వేంపాడు స్కూలులో 7 వ తరగతి ప్రారంభం

తరిగొప్పుల, జూలై 11:—నర్సాపురంసమితి వేంపాడు అప్పర్ ప్రైమరీస్కూలులో స్థానిక హెడ్మాస్టర్ శ్రీ యస్. వి. వి. వి. ప్రసాదరావు 7వ తరగతికి ప్రారంభోత్సవం జరిపారు. సర్పంచ్ శ్రీ కొల్లి రామనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. పాఠశాలాభివృద్ధికి ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారాన్ని కర్తవ్యాన్నిగూర్చి శ్రీ కొండా వెంకటసుబ్బారెడ్డి ఉద్బోధించారు. నర్సాపురంసమితిలో జరుగుచున్న కామన్‌సర్వీసు ఆలో యీ పాఠశాల విద్యార్థులు 6వ తరగతిలో 70శాతముత్తీర్ణులై, 6వ తరగతిలో 82 శాతము కృతార్థులైనందుకు మున్సిఫ్ శ్రీ వెంపాటి వెంకటరత్నం హర్షం వెలిబుచ్చారు. శ్రీ పి. వి. అప్పారావు వందన సమర్పణ చేశారు. [మ. వి]

మృతి

తెనాలి, జూలై 11 :— తాలూకాహైస్కూల్ రిటైర్డ్ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ హెడ్ప్రొఫెసర్ శ్రీ కె. సాంబశివరావు 26 జూలై 9వ తేదీన మంగళవారం మరణించారు. ఆయనకు ఇక్కడి శ్రీ శాకమూరు పేరయ్యగారి మనుమడు. శ్రీ సాంబశివరావు నాటకాలలో పేరొంది అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన అవివాహితుడు.

ఆయన కళాశాలలో విద్యార్థి సంఘకార్యదర్శిగా వేసి పలుపురి మన్ననలు పొందారు. ఆయన మృతికి అసంఖ్యాక మిత్రులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.

పొన్నూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలు

పొన్నూరు, జూలై 11:—పొన్నూరు, నిడుబ్రోలు అర్బన్‌బ్యాంకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.

శ్రీయుతులు డాక్టర్ ఎస్. చంద్రమౌళి, కొత్తమాసు కృష్ణారావు, ఆలపాటి త్రిశూలపాణి, కొప్పూరు రంగనాయకులు, ఎస్. వి. కృష్ణయ్య, ఏ. చలపతిరావు, పొన్నూరు వెంకటేశ్వరరావులు డైరెక్టర్లు.

ఇటీవల నూతన డైరెక్టర్లు సమావేశమై శ్రీ కొత్తమాసు కృష్ణారావును అధ్యక్షుడుగాను,ఆలపాటి త్రిశూలపాణిని కోశాధికారిగాను, ఏ. చలపతిరావును ఉపాధ్యక్షులుగాను, యేకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి శ్రీ భాగవతుల యజ్ఞనారాయణశాస్త్రి వందనసమర్పణ చేశారు. [మ. వి.]

జనసంఘ్‌నిధికి రూ 16.569 లు బహూకరణ

రాజమండ్రిలో

రాజమండ్రి, జూలై 11:— జనసంఘ్ అధ్యక్షుడు శ్రీ మనోహర్ ఇక్కడ 8వ తేదీన మాట్లాడుతూ చైనా, పాకిస్తాన్ దేశాలు మనకి బద్ధ వైరులుగా ఉన్నప్పటికీ కూడా మనం అలీనవిధానం అవలంబించాలని సలహా యిచ్చే అవివేకవంతులచే భారతదేశం పాలింపబడుతున్నదనీ కాంగ్రెస్ పాలనను ప్రజాస్వామ్య పద్ధతులచే మార్చాలి పక్షంలో ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా విప్లవం లేవదీయగలరన్నారు. శ్రీ పి. వి. ఎస్. రాజు సభకు అధ్యక్షత వహించారు. జిల్లాసంఘం తరఫున రు. 16,569 లనగదును ఆయన పార్టీ నిధికి బహూకరించారు. శ్రీ వి. ఎల్. ఎన్. వెంకటాచయ్య వందన సమర్పణ గావించారు. [మ. వి.]

కొత్తేరు క్వారీ యువజనుల సంఘానికి శ్రీ మేడపాటి అమ్మిరెడ్డి అధ్యక్షునిగాను, శ్రీ పోలిసెట్టి లక్ష్మయ్య ఉపాధ్యక్షునిగాను ఎన్నికయ్యారు. సంఘం యిటీవలనే రిజిష్టరు కాబడింది.

'మధుమేహం' డాక్టరుగారి రాక

శివపూజితకళ్ళప్రసాద్ 80బిళ్ళలు రు. 15 స్పెషల్ క్లాసు రు. 25/-



అతి మూత్రము, దాహం, మధుమేహం (diabetes) రక్తపు పోటు తగ్గింది సరిపడు లకు విశేషములం చేయు. ఈ. కొంతకాలం సేవించిన వ్యాధి పూర్తిగాపోయి తిరిగి రాదు. దేహబాధత్వము, తలపు, పరుపు, పనులు, చెవుడుపనర్మ, అరికాళ్ళలోపుల్లు, చర్మవ్యాధులు, కీళ్ళనొప్పులు, భగందరంపోగొట్టును. అజీర్ణం మలబద్ధం పోగొట్టి ధాతువృద్ధి, పుష్టి చేయును. కడుపు నొప్పులు, పరిణామశూలకు ప్రత్యేకచికిత్స. డాక్టరుగార్ని ఈ క్రింద సంప్రదించుకొనేకాలము ఉ 7 గం. సా 4 గం.

విజయవాడ: 12 జూలై వృందావనం శేషయ్యగారిచిత్రం, సాహారంగంపొందు.
గుంటూరు: 13 ఉడిపి శ్రీకృష్ణవిలాస్
తెనాలి: 14 జూలై రత్నంలాడ్జి
ఒంగోలు: 15 జూలై కొత్తపేట్‌కేఫ్
నెల్లూరు: 16 జూలై హోటల్‌శాంతి
తిరుపతి: 17 జూలై బాలాజీలాడ్జి.
చిత్తూరు: 18 జూలై శాంతివిహార్‌లాడ్జి
కడప: 19 జూలై అప్పు అయ్యరుహోటల్
అనంతపురం: 20 శాంతినివాస్ తిర్కా దింగురుమఠ్
హిందూపురం: 21 సంజీవేశ్వర బిల్డింగ్స్
హైదరాబాద్: 25, 26 జూలై బృందావన్ లాడ్జి, స్టేషన్ రోడ్
వరంగల్: 27 జూలై హోటల్ నటరాజ్
ఖమ్మం: 28 జూలై మైసూరుకేఫ్
విజయనగరం: 30 జూలై జ్యోతివిహార్
విశాఖపట్నం: 31 జూలై హోటల్ విశాఖ.

డా. పెద్దింటి శివప్రసాద శాస్త్రి, మెయిన్‌రోడ్, రాజమండ్రి—1.

హెన్‌రిన్
ఓమం కర్పూరం

★ అజీర్ణమునకు అమోఘమైనది
★ స్త్రీల ఆరోగ్యమునకు మేలైనది

తయారు చేసినవారు :
లిటిల్స్ ఓరియంటల్ బామ్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, మద్రాసు—2.

సుందరమైన, సుకోమలమగు
రాయల్ ప్రిన్సెస్
ఫిన్‌లేయొక్క ఫుల్‌వాయిల్ చీర

రాయల్ ప్రిన్సెస్ ఫుల్ వాయిల్ చీర చూడడానికి అందముగాను, ధరించడానికి నాజూకుగాను వుంటుంది. ఫిన్‌లే చీర ధరిస్తే, మీకు హాయికరమైన స్వప్నములో నున్నట్లు తోచేస్తుంది. తెలిక మరియు చిక్కటి రంగు మరియు సాదా లేక మనోహరమైన డిజైనులు గల—మీకు ఇష్టమైన చీరను తీసుకోండి. ఇంతేగాక, రాజ్ నందిని మరియు రాత్ రాణి అనే పేర్లుగల ఫుల్ వాయిల్ చీరలు కూడా దొరుకుతున్నాయి.వాటిధరించి మీరు ఆనందాన్ని పొందుతారు.

ఫిన్‌లే — సుందరమైన, సున్నితమగు బట్టల కొరకు!

క్రికెట్ క్లబ్ షటిల్‌లో జిన్నా గెలుపు

బొంబాయి, జూలై 11:— ఇప్పటి గత వారం రోజులుగా జరిగిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా షటిల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్పు నిన్న ముగిసాయి.

సీనియర్స్‌లో ఏషియన్ చాంపియన్, మలేషియా జిన్నా ... 7—15, 15—7, 15—7 తో ఓడించాడు. మొదట్లో వెనుకబడినా, రెండవగేము మధ్యనుంచి దినేష్‌ఖన్నా, పుంజుకుని, గెల్వటానికి కష్టించాడు.

ఇతర ఫైనల్ ఫలితాలు:

స్టూడెంట్స్: గౌతమ్‌సేత్కార్— జహూర్ హుస్సేన్ [హైదరాబాద్] 15—10, 15—1.

స్టూడెంట్స్ [డబుల్స్] జె. హుస్సేన్, మెహబూబ్ అలీ [హైదరాబాద్] —ఠక్కర్, ప్రేమ్‌నారాయణ్ 17—14, 17—15, 18—15.

స్త్రీల సింగిల్స్: సంజీవనీ ఏస్టే—శోభామూర్తి 11—3, 11—9.

స్త్రీల డబుల్స్: సంజీవనీ, సువిలాలస్టేలు —శోభామూర్తి, అమలాకొత్వాల్ 15—10 17—16.

మిక్స్‌డ్ డబుల్స్: పటేకర్—సుందా కేల్కర్ — థియోరాస్, అమలా కొత్వాల్ 2—15, 15—4, 15—10.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 11.— రహీం ఫుట్‌బాల్ లీగ్‌లో ప్రముఖస్థానం ఉన్న హైదరాబాద్ సిటీపోలీస్, రోడ్ ట్రాన్స్‌పోర్టుల మధ్య నిన్న జరిగిన పోటీ సమమయ్యింది. ఎవ్వరూ గోలుచేయలేదు. ఇది "చారిటీ" పోటీగా ఏర్పాటు చేయబడ్డది. కాని, ప్రవేశరుసుము మామూలుకన్నా 3 రెట్లు కావటంవల్ల, పోటీ చూడడానికి ఎక్కువ మంది రాలేదు. పోలీసు ఎడిషనల్ ఇన్స్‌పెక్టర్ జనరల్ శ్రీ శివకుమార్ లాల్ ముఖ్య అతిథిగా వచ్చారు.

హైదరాబాద్ లీగ్ క్రికెట్

హైదరాబాద్, జూలై 11:— హైదరాబాద్ క్రికెట్ లీగు 'ఏ' విభాగంలో మజహర్ అలీబేగ్ [స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా], ప్రేమకుమార్ [స్పెషల్ సర్వీసెస్] సెంచరీలు చేశారు.

పోటీ ఫలితాలు [విజేతల పేర్లు మొదట]

1. హైదరాబాద్ స్టేట్‌బ్యాంక్ 214—5 వికెట్లకు [, సల్వేందర్ 68...., వెంకటేష్ 52],
ఎస్. యు. సి. సి. 210 పరుగులు [ప్రహ్లాద్ 61, కలీం 83 పరుగులకు 5 వికెట్లు
2. పి. సి. యస్: 173 [తారాచంద్ 74], ఆర్ ఆర్. సి. 165 [విశ్వనాథ్ 68]

(మిగతా 2 వ కాలంలో)

ఎన్నికలపిమ్మట తమిళనాడుకోసం ఆందోళన

ద్రవిడ కజగం నాయకుడు శ్రీ నాయకర్ ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

తిరుచి, జూలై 11:— జనరల్ ఎన్నికల తరువాత స్వతంత్ర తమిళనాడు రాష్ట్రం కోసం ద్రవిడ కజగంవారు ఆందోళన చేయనున్నట్లు కజగం నాయకుడు శ్రీ ఇ. వి. రామస్వామి నాయకర్ నిన్నరాత్రి ఇక్కడ ఒక సభలో తెలియజేశారు.

1967 జనరల్ ఎన్నికలతో మద్రాసు రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయెడల, అది ద్రవిడకజగం ఆదేశానుసారమే సంభవించగలదని శ్రీ నాయకర్ అన్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో "మైత్రీ మండలి"

హైదరాబాద్, జూలై 10:— ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మైసూరు మహాబోధిసంఘం శాఖ, మైత్రీమండలికి నిన్న సాయంకాలం న్యాయశాఖమంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ప్రారంభోత్సవం జరిపారు. రోగులకు, బాధితులకు సేవచేయడానికి మైత్రీమండలి నెలకొల్పబడినదని మైసూరు మహాబోధి సంఘాధ్యక్షుడు వివరించారు.

సెంట్రల్ జెయిలులో ఖైదీలు, వారు కూడబెట్టుకున్న కొద్ది మొత్తంనుంచి, రు. 82 లు విరాళంగా సమర్పించినందుకు మంత్రి వారి ఔదార్యాన్ని ప్రశంసించారు.

ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌పాయ్ స్వాగతం చెప్పారు. జెయిళ్ళ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ సి. బి. పాటిల్ కూడా ప్రసంగించారు. శ్రీ రామచంద్రారెడ్డి [పాపన్నపేట] అభినందనలుతెలిపారు.

మాచెర్ల సిమెంటు ఫ్యాక్టరీ పాలకవర్గం వైఖరిపట్ల ఎ. పి. టి. యు. సి. నిరసన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 10:— మాచెర్ల సిమెంట్ ఫ్యాక్టరీ పాలకవర్గం "కార్మిక వ్యతిరేక" ధోరణిని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ కార్యవర్గం ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జూలై 7 న ప్రారంభమైన సమావేశం నేడు ముగిసింది. మాచెర్ల కార్మికుల సమ్మెను సమావేశం బలపరిచింది.

మాచెర్ల కార్మికులపట్ల సానుభూతి ప్రకటిస్తూ జూలై 14 న ట్రేడ్ యూనియన్లు ఆస్తి సమైక్యతాదినం పాటించాలని కార్యవర్గం విజ్ఞాపన చేసింది.

వెనుకబడిన తరగతుల శ్రేయోసాధనకై సంస్థ

హైదరాబాద్, జూలై 10:— వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల సాంఘిక, ఆర్థిక, విద్యావిషయక అభ్యున్నతిని సాధించే సంకల్పంతో "ఆంధ్రప్రదేశ్ వెనుకబడినతరగతులకాంగ్రెస్" అనుపేర ఒక సంస్థ యిక్కడ రూపు దాల్చింది.

వెనుకబడిన తరగతుల ప్రజా నాయకులు కార్యకర్తలు 'జలదృశ్యం' వద్ద సమావేశమైనారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షత వహించారు.

సంస్థ నియమ నిబంధనలను రూపొందించే నిమిత్తం, కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకొనే నిమిత్తం సమావేశం ఈ క్రింది సభ్యులతో అడ్—హాక్ కమిటీని ఎన్నుకొన్నది.

అడ్‌హాక్‌కమిటీ: శ్రీ కొండా లక్ష్మణ బాపూజీ—అధ్యక్షుడు. ఇతర సభ్యులు శ్రీయుతులు ఇర్నేని వైనయ్య, పి. లక్ష్మణరావు [బందరు] టి. యన్. నరసింహులు, ఎ. రాజలింగయ్య, సి. హెచ్. రాజులు, కె. కృష్ణమూర్తి, కె. మల్లయ్య, ఎ. శాంతయ్య, ఆర్. శ్రీరాములు, యం. బి. కుమార్, బాబూరావు రాజేశ్వర్, జానకిరాములు, శ్రీమతి బి. సావిత్రమ్మ.

కల్చరల్ క్లబ్ నూతనకార్యవర్గం

విజయవాడ, జూలై 11:— విజయవాడ పుష్పమ్మతోట కల్చరల్ క్లబ్‌కు ఈ దిగువ నూతన కార్యవర్గం నిన్న ఎన్నికయింది.

శ్రీయుతులు డి. రాధాకృష్ణమూర్తి: అధ్యక్షుడు., వై. రామ్‌చంద్, డి. పాండురంగరాజు: ఉపాధ్యక్షులు, జి. కృష్ణమూర్తి: కార్యదర్శి, ఎన్. వి. ఎల్. నరసింహమూర్తి: సంయుక్త కార్యదర్శి, డి. ఎం. కె. గాంధి: కోశాధికారి., కె. వి. డి. శర్మ, పి. వెంకటరావు, టి. ..., పి. శేషశాయి, జె. భరతమోహన్, జి. రాజేశ్వరరావు, ఎల్. ఎల్. శర్మ కార్యవర్గ సభ్యులు.

[1 వ కాలం తరువాయి]

3. స్పెషల్ సర్వీసెస్ 292 [9 వికెట్లకు | ప్రేమ్‌కుమార్ 106....., హెచ్. సింగ్ 80, అవాలే 55], అల్వాల్‌గూడా 66 [ప్రేమ్‌కుమార్ 23 పరుగులకు 6 వికెట్లు
4. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా: 294 [7 వికెట్లకు, మజహర్ అలీబేగ్ 140...., వహీద్‌యార్‌ఖాన్ 64, జయసింహ 106 పరుగులకు 4 వికెట్లు], యం. సి. సి. 106 [గోవిందరాజ్ 55 పరుగులకు 6 వికెట్లు
5. డెక్కన్‌బ్లూస్: 172,58 [ఒక వికెట్టుకు], జాలీరోవర్స్ 113, 116 [రెండు ఇన్నింగ్స్‌మీద విజయానికి డెక్కన్ బ్లూస్‌కు పూర్తి పాయింట్లు].

భారత ఈతగాని వైఫల్యం

లండన్, జూలై 11:— ఇంగ్లీష్ తీరం నుండి ఫ్రెంచి తీరానికి తిరిగి పూర్తిగా ఈదుకను ఈద సాహసించిన భారతీయుడు నారాయణరాయ్ ఫ్రెంచితీరం ఇంకా 5 మైళ్ళుందనగా గాలివైపరీత్యంవల్ల, సముద్రంలో తరంగాలు ప్రమాదభరితంగా అనుకోకుండా మారినందున, తన ప్రయత్నం మానుకోవలసి వచ్చింది.

మైసూరు-మహారాష్ట్ర సరిహద్దు సమస్య

వచ్చే ఎన్నికలలోపల పరిష్కరించాలని శ్రీ డాంగే, శ్రీ అల్టేకర్‌ల సూచన

పూనా, జూలై 11:— మైసూరు—మహారాష్ట్ర సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర లెజిస్లేచర్ ఆమోదించిన తీర్మానాన్ని వెంటనే అమలుపరచనిచో ఇకపదనితో ఉండే పరిస్థితి ఉండబోదని రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కాంగ్రెస్ మాజీ ఎం. పి., శ్రీ జి. ఎస్. అల్టేకర్ నిన్న ఇక్కడ సూచించారు.

వచ్చేసాధారణ ఎన్నికలలోపల ఈ సరిహద్దు సమస్య పరిష్కరింపబడాలని రాష్ట్ర లెజిస్లేచర్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంపూర్ణ మహారాష్ట్ర సమితి సమావేశానికి ఆయన ప్రారంభోత్సవం జరిపారు. ఈ సమావేశం నేడుకూడా సాగుతుంది. రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన రెండువేలమందికి పైగా ప్రతినిధులు సమావేశానికి హాజరైనారు: సరిహద్దుప్రాంతాలనుంచి దాదాపు మూడు వందలమంది ప్రతినిధులు కూడా హాజరైనారు.

మధ్యప్రదేశ్ మాజీ గవర్నరు శ్రీ హెచ్. వి. పటాస్కర్ ఈ సమావేశానికి ప్రారంభోత్సవంచేయవలసి ఉంది. కాని ఏదో కారణం వలన రాలేకపోయారు.

అన్నిపార్టీల అగ్రనాయకులు, జనసంఘం కమ్యూనిస్టులతో సహా సమావేశానికి హాజరయారు.

విషయనిర్ణాయకసభ నేటి ఉదయం సమావేశం కానున్నది.

మితవాద కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ డాంగే బహిరంగసభలో ప్రసంగించారు.

మైసూరు— మహారాష్ట్ర సరిహద్దు వివాదంపరిష్కారంకానిదే రాష్ట్రపరిపాలన కొనసాగించడం అసాధ్యం కాగలదని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలన్నారు. ప్రజలు తిరగబడితే కేంద్రప్రభుత్వం తనసిద్ధాంతాలను మార్చుకుని తీరుతుందనీ, తిరుగుబాటుకు ఆయుధాలు అవసరంలేదనీ, రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించకుండానే ప్రజలు తమతిరుగుబాటు ధోరణిని వ్యక్తంచేయవచ్చుననీ శ్రీ డాంగే తెలియజేశారు.

"మహారాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు, రక్షణ మంత్రి శ్రీ చవన్‌కు కూడా సరిహద్దుసమస్యపట్ల వారు అవలంబిస్తున్న కల్పనీళ్ళుతుడిచే పద్ధతికి స్వస్తిచెప్పాలని గట్టిగా తెలుపవలసిన సమయం ఆసన్నమైనది. ప్రజల తిరుగుబాటు ఉద్యమంలో వారుచేరకతప్పదు.

"రాష్ట్రంలో రాజకీయపార్టీలన్నీసంపూర్ణ మహారాష్ట్ర సమితిలోచేరాయి. రానున్న సాధారణ ఎన్నికలనుదృష్టిలో నుంచుకుని ఇలా చేరలేదు. కొందరు నిరాశావాదులు ఇలా భావిస్తే భావించవచ్చు. కాని వివాదప్రాంతాలలో ప్రజలకు ప్రజాస్వామ్యపద్ధతిలో న్యాయం, హక్కులు కలుగజేయడానికి రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ఇలా కలిశాయి.

"కేంద్రంలో పరిపాలకులకు నియమాలు లేకపోయినా మహారాష్ట్ర ప్రజలు నియమాలను పాటిస్తారు. మహారాష్ట్రంలో కన్నడంమాట్లాడే గ్రామాలను మైసూరు రాష్ట్రంలో చేర్చవలసిందిగా మనంతప్పక కోరగలం" అని శ్రీ డాంగే వివరించారు.

సహాయనిరాకరణోద్యమం

సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా ఇవ్వవలసిన పనిలేదని శ్రీ డాంగే తెలియజేశారు. బొంబాయి నగరాన్ని మహారాష్ట్రంలో చేర్చాలని జరిపిన ఉద్యమంలోజరిగిన సంఘటనలను జ్ఞప్తికితెచ్చుకు వచ్చారు. సరిహద్దు సందర్భంగా కూడా అట్టి ఉద్యమమే సాగించాలన్నారు.

మైసూరుప్రజలు మహారాష్ట్ర ప్రజల సదభిప్రాయాన్ని గ్రహించి ఏకోన్ముఖులై ఉద్యమాన్ని ఎడిపితే తమ రాష్ట్రప్రభుత్వాలు ప్రజాభిమతంప్రకారం వ్యవహరించి తీరగలవన్నారు. మహారాష్ట్రంలో కన్నడభాష మాట్లాడే గ్రామాలను మైసూరురాష్ట్రంలో చేర్చడానికి మహారాష్ట్ర ప్రజలకు ఎట్టి అభ్యంతరం ఉండబోదని ప్రకటించారు.

1957 లో జరిగిన ఎన్నికలలో మహారాష్ట్రంలో కాంగ్రెస్ పొందిన అపజయాలు అధికారవర్గంకనులు తెరచేటట్టుచేసి బొంబాయిని మహారాష్ట్రంలో సంలీనంచేయించినవనీ, అట్టి కార్యక్రమాన్నే నేడుకూడా చేయవలసి ఉన్నట్లు కనుపిస్తున్నదనీ శ్రీ అల్టేకర్ పేర్కొన్నారు.

శ్రీ జె. ఎస్. తిలక్ ప్రభృతులు ప్రసంగించారు. పూనా నగరంమేయర్ శ్రీ బి. డి. కిళ్ళేదర్ ప్రతినిధులకు స్వాగతంచెప్పారు.

అమెరికన్ దాడులకు రాజాజీ సమర్థన

మద్రాసు మితవాద కమ్యూనిస్టు పార్టీ ఆక్షేపణ

మధురై, జూలై 11:— ఉత్తర వియత్నాంలో అమెరికన్‌బాంబుల దాడిని సమర్థిస్తూ శ్రీ సి. రాజగోపాలాచారి చేసిన ప్రకటనను మితవాద కమ్యూనిస్టుపార్టీ వారు నిన్న తమ సమావేశంలో ఖండించారు.

అట్టి ప్రకటన భారత స్వాతంత్ర్య, ప్రజాస్వామ్యాలకే భంగకరమనీ, రాజాజీ అట్టి ప్రకటన చేయడం చాలా శోచనీయమనీ వారు ఒక తీర్మానంలో పేర్కొన్నారు.

జెనీవా ఒప్పందంపై సంతకాలు జరిగిన జూలై 20 వ తేదీన వియత్నాం దినం జరుపుతుందనీ, నేడు మద్రాసులోని అమెరికన్ కాన్సలేటు భవనంముందు ప్రదర్శనలు జరుగగలవనీ పార్టీ కార్యదర్శి అయిన శ్రీ కల్యాణసుందరం విలేఖరులకు తెలియజేశారు.

మద్రాసు అడ్వకేటు జనరలుగా నియమించబడిన శ్రీ మోహన్ కుమారమంగళం పార్టీతో సంప్రతించకుండా పదవీ స్వీకారం చేశారు కనుక, ఆయన పార్టీసభ్యుడుగా పరిగణించబడరని మరొక తీర్మానం పేర్కొనబడింది.

హైదరాబాదు పరిషత్తులో అభివృద్ధి కార్యక్రమాలు

మంత్రి శ్రీ చెన్నారెడ్డి ఉద్బోధ

హైదరాబాద్, జూలై 11:—సమితులు చేపట్టిన ప్రణాళికలోనికార్యక్రమాలను, ప్రణాళికేతర కార్యక్రమాలను శీఘ్రంగాఅమలుజరుపవలసిన ఆవశ్యకతనుగూర్చి ఆర్థిక, పరిశ్రమల మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి నేడు హైదరాబాదు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ యం. భోజిరెడ్డి ప్రసంగిస్తూ జిల్లాలోని రోడ్లనిర్మాణాన్ని, పాఠశాలభవనాల నిర్మాణాన్ని శీఘ్రతరం చేయాలన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా అమలు జరగడానికి అవకాశం కల్పించగలిగేవిధంగాపొదుపు ఉద్యమాన్ని గరిష్టస్థాయిలో నిర్వహించాలని జిల్లా కలెక్టరు శ్రీ కె. వాసుదేవరావుఅన్నారు.

చిన్న నీటిపనులు, ప్రయోగాత్మక పథకాలు, గ్రామీణపారిశ్రామిక కార్యక్రమం, హైదరాబాదు, సికిందరాబాదులలో విక్రయ ఎంపోరియంలు నెలకొల్పే విషయంపై పరిషత్తు సభ్యులు చర్చించారు.

కొట్టాయం, జూలై 11:— బియ్యం రేషన్‌లో కోత తొలగించనిచో, అమ్మకం పన్ను హోటళ్ళకు వర్తించకుండా చేయనిచో జూలై 19 వ తేదీనుంచి నిరవధికంగా హోటళ్ళను మూసివేయడానికి కొట్టాయం జిల్లా హోటళ్ళు, ఫలహారాల శాలల యజమానుల సంఘం నిర్ణయించింది.

వచ్చే పార్లమెంటు సమావేశం తీరు తెన్నులు

రూపాయి విలువ తగ్గింపుపై ప్రముఖంగా చర్చజరిగేసూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 10:— రానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశం అనేక వివాదాస్పదమైన అంశాలను గురించి చర్చించనున్నది. అయినప్పటికీ ఈ సమావేశం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈసారి పార్లమెంటు సమావేశం పని రోజులు 28 మాత్రమే. అయినప్పటికీ ఈ స్వల్పవ్యవధిలోనే సమావేశం అనేక ప్రధానమైన అంశాలపై చర్చ జరపనున్నది. ముఖ్యంగా రూపాయి మారకం విలువ తగ్గింపుపై విరసగా చర్చ జరపడం అనివార్యం కావచ్చు. ఈ సమస్యపైననే ప్రతిపక్షంవారు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై పార్లమెంటు ఆమోద ముద్ర కావాలి కనుక, ఒక అధికార తీర్మానం చర్చకు రావచ్చు. అధికార తీర్మానానికి సంబంధించిన ఒక నోటీసు మాత్రమే ఇంతవరకూ లోకసభకు అందినది. అంతర్జాతీయ పరిస్థితిపైన, ప్రభుత్వ విదేశాంగ విధానంపైన శ్రీ స్వరణ్‌సింగ్ ప్రవేశపెట్టనున్న తీర్మానం ఇది.

ఇక పంజాబ్ పునర్నిర్మాణాన్ని గురించి కూడా సమావేశం ప్రముఖంగా చర్చ జరిపే అవకాశం ఉన్నది. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన కూడా పార్లమెంటు ధృవీకరించవలసి ఉన్నది.

క్రిందటి సమావేశానికీ, ఈ సమావేశానికీ మధ్యకాలంలో రాష్ట్రపతి జారీచేసిన ఆర్డినెన్సులు కాక, ఇంకా అధికార బిల్లులు లోకసభలో చర్చించవలసి ఉన్నది.

పార్లమెంటు సమావేశాలు జూలై 25 న ప్రారంభమై సెప్టెంబరు 2 వరకూ కొనసాగగలవు.

కుటీర పరిశ్రమ వస్తువుల అమ్మకంలో రు. 3లక్షలు నష్టం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— 1966 ఆడిట్ రిపోర్టు నేడు ఇక్కడ విడుదలైనది. ప్రభుత్వ చేతపనుల, కుటీర పరిశ్రమలలో తయారైన వస్తువులు హైదరాబాద్ విక్రయ డిపోలో 1960—61 వరకు రు. 3.15 లక్షలు మొత్తం నష్టం వచ్చింది. లెక్కలు తయారు కాలేదు. సరైన పరిస్థితి తెలియదు.

ముందు సరఫరాచేయడానికి వస్తువుల ఉత్పత్తి దార్లకు, శాఖకు సంబంధించిన ఉద్యోగులకు 1959—60 సంవత్సరాంతంవరకు అడ్వాన్సుగా ఇచ్చిన దాదాపు లక్ష రూపాయల మొత్తం తిరిగి వసూలుకాలేదు.

రు. 3.8 లక్షల విలువచేసే పాతసరుకు డిపోలో పడి ఉన్నది.

ఎగుమతి అభివృద్ధికి ప్రభుత్వానికి రు. 27,523 మొత్తం ఖర్చయినది. ఎగుమతి చేసిన వస్తువుల విలువ రు. 53,026 లు. ఈ పథకానికి ప్రత్యేక లెక్కలు లేవు. కాబట్టి, లాభం ఎంత వచ్చినదీ చెప్పడం కష్టం.

వడ్డీ రాయితీగా దైనందిన పెట్టుబడికి కేంద్రంనుంచి ఈ పథకానికి తీసుకున్న రు. 1.28 లక్షల అప్పు నిర్ణయించిన ప్రయోజనానికి వినియోగించలేదు.

ఆడిట్ రిపోర్టు నేడు అసెంబ్లీకి సమర్పించబడినది.

రాష్ట్రంలో శనగపంట

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 9:— సెనగలు 1965—66 వ సంవత్సరంలో ఒక లక్ష ఏబది తొమ్మిదివేల ఎకరాలలో పండించారు. 1964—65 లో 1,88,900 ఎకరాలలో సెనగలు పండించారు. అంటే 1965—66 లో 16 శాతం తక్కువ భూమిలో సెనగలు పండించారు.

ప్రపంచ జాతుల పసిడి బొంగరాలు

న్యూఢిల్లీ, జూలై 11:—తూర్పు బెర్లిన్‌లో జరగబోయే అంతర్జాతీయ సాంస్కృతిక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశంనుంచి ఇద్దరు బాలురు, ఇద్దరుబాలికలు వెళుతున్నారు.

వీరు జర్మన్ డెమాక్రాటిక్‌రిపబ్లిక్‌ఏర్పాటు చేసేశిబిరంలో పాల్గొంటారు. ఇక్కడముప్పయి ఆరు రాజ్యాల ప్రతినిధులు హాజరవుతారు. అనేక ప్రపంచ జాతులకు ప్రాతినిధ్యంవహించే ఈ పసిడి బొంగరాలు, ఎలాటిబంధుత్వంకల్పిస్తాయో గమనించాలి.

ఎన్నికలలోగా హరిజనులకు పట్టాలు

హైదరాబాద్, జూలై 10:— హరిజనులకు పట్టా హక్కులు గ్రాంటు చేసే కార్యక్రమం త్వరలో పూర్తిచెయ్యడానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న శ్రీ శంకర్‌దేవ్ ఆంధ్రప్రభ ప్రతినిధితో ప్రసంగిస్తూ—భూములను సాగుచేస్తున్న హరిజనులకు, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమం వచ్చే జనరల్ ఎన్నికలకుముందు జరగాలి.

తక్సిమపోరంబోకు భూములను, భూవసతులు లేని బీదవారికి ఇచ్చి, వాటిని వ్యవసాయంలోకి తెచ్చేందుకు తగిన ప్రోత్సాహమివ్వాలి.

హరిజనులకు ఇళ్ల స్థలాలు గ్రాంటుచేయవలసిందిగా తహశీల్దార్లకుప్రభుత్వం ఉత్తర్వులివ్వాలి. ఎన్నికల లోగాప్రతి తాలూకాలో కనీసం పదిగ్రామాలలోనైనా ఇళ్ల స్థలాలు మంజూరు కార్యక్రమం పూర్తి కావాలి—అన్నారు శ్రీ శంకర్‌దేవ్.

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 11—

వెండి 1 కిలో గ్రాం.	356.00
చిల్లర 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	175.00
వేరుశనగనూనె ఎక్సైజ్ పన్నుతో	
మద్రాస్ గోడౌన్ వద్ద	448.00
తిరుపత్తూరు అనుకూలం ఎక్సైజ్	
పన్నుతో మద్రాసు గోడౌన్	335.00
కొబ్బరినూనె 16.06	
కె. జి. ఎస్.	77.50
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	48.00

11 మంది గెజిటెడ్ ఆఫీసర్లకు శిక్షలు

అవినీతి నేరారోపణపై

న్యూఢిల్లీ, జూలై 11:— కేంద్రహోమ్ దర్యాప్తు శాఖకు చెందిన ప్రత్యేక పోలీసు విభాగంవారు అవినీతి, లంచగొండితనానికి పాల్పడిన ఉద్యోగులపై 114 కేసులు పెట్టి వాటిని ఆయాశాఖలకు నివేదించింది.

ఈకేసులలో 12 మంది గెజిటెడ్ ఆఫీసర్లు 123 మంది ఇతర ప్రభుత్వోద్యోగులు వున్నారు.

78 మందికి ఆయాశాఖలు శిక్షలు విధించారు.

11 మంది గెజిటెడ్ ఆఫీసర్లకు, 84 మంది ఇతర ఉద్యోగులకు కూడా శిక్షలు వేశారు.



హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్లు ఇచ్చుచున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మాలెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ,
6, స్ట్రింగర్‌వీధి, మద్రాసు—1.





Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4
ఆంధ్రప్రభ ★★
ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య
803199
సంపుటి. 31 సంచిక 189 విజయవాడ 13-7-1966 బుధవారం 6 పేజీలు. 10 పైసలు



మంచితనంమీద పన్ను

సిడ్నీ, జూలై 12:—ఇక్కడగల విక్టోరియా రాష్ట్రంలో ఒక క్రొత్తరకం పన్ను బయలుదేరింది. అది మంచితనంమీద పన్ను. ఇక్కడ లక్షలాది ప్రజలు పొగత్రాగరు, త్రాగరు, జూదమాడరు. వీరిమీద మంచితనానికి పన్ను విధించింది ప్రభుత్వం. దీన్నే 'దురలవాట్లు తప్పించుకొన్న పన్ను' లన్నారు. ఎంత వెతికినా, వీరిలో నేరాలు కనిపించలేదు. ప్రభుత్వం విసిగి విసిగి చివరికి క్రొత్తపన్ను విధించింది వారిపైన. ప్రజలు జీవించి వున్నంతకాలం పన్నులు తప్పవల్లేవుంది.

మాస్కోలో ప్రధాని ఇందిరాగాంధికి అఖండ స్వాగతం

రష్యాలో నాలుగు రోజులపాటు పర్యటన ప్రారంభం

ప్రధాని కొసిగిన్‌తో ఇష్టాగోష్ఠి సమావేశం

మాస్కో, జూలై 12:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సోవియెట్ యూనియన్‌లో నాలుగురోజుల అధికార పర్యటనకై నేడు యిక్కడకు రాగానే వెనుకొవో విమానాశ్రయంలో సోవియెట్ అగ్రనాయకులు, అసంఖ్యాక ప్రజానీకం ఆమెకు అఖండస్వాగతం ఇచ్చారు.

శ్రీమతి గాంధిని యుగోస్లావియా నుంచి గొనివచ్చిన విమానం విమానాశ్రయంలో ఆగగానే, సూర్యుడు ధవళకాంతులను ప్రసరింపచేస్తుండగా ప్రధాని విమానంనుంచి క్రిందకు దిగి ప్రజల హర్షధ్వానాలకు ముకుళిత హస్తాలతో అభివాదం తెలిపారు.

ప్రధాని ఇందిరకు, ప్రధాని శ్రీ కొసిగిన్ మొదట స్వాగతం చెప్పారు. శ్రీ కొసిగిన్ శ్రీమతి ఇందిరతో కరచాలనంచేసి, "సోవియెట్ యూనియన్ సందర్శనకు స్వాగతం" అన్నారు.

సోవియెట్ బాలబాలికలు శ్రీమతి ఇందిరకు పుష్పగుచ్ఛాలు బహూకరించి ఆమెచుట్టూ చేరారు.

వెనుకొవో విమానాశ్రయాన్ని ఇండియా, సోవియెట్ యూనియన్ల జాతీయ పతాకాలతో అలంకరించారు. పతాకాల రెపరెపలతో, ప్రజల హర్షధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది.

శ్రీ కొసిగిన్ శ్రీమతి ఇందిరకు విమానాశ్రయంలో స్వాగత మిచ్చినప్పుడు ఆయన [illegible] కూడా వెంట ఉన్నారు.

ఉపప్రధాని శ్రీ వెనియమిన్ డిమిస్సిట్స్, శ్రీ వ్లాడిమిర్ నొవికోవ్, విదేశాంగమంత్రి శ్రీ అంద్రీ గ్రోమికో, రక్షణమంత్రి మార్షల్ మాలినొవ్‌స్కీ, వాణిజ్యమంత్రి శ్రీ నికోలాయ్ పటోలిచేవ్, మాస్కో మేయరు శ్రీ వ్లాడిమిర్ ప్రొమిస్లోవ్, ఇతర అధికారులుకూడా భారత ప్రధానికి విమానాశ్రయంలో స్వాగత మిచ్చారు.

ఇండియా తరపున అక్కడి ఇండియా చార్జి డి ఎఫైర్స్ శ్రీ ఆర్. రాయ్‌పాల్, ఇతర భారతీయాధికారులు ఆమెకు స్వాగతమిచ్చారు.

భారత ప్రధాని సిల్కుచీరధరించి, సోవియెట్ యూనియన్ త్రివిధ రక్షణదళాలు సమర్పించిన సైనికవందనం స్వీకరించారు.

ఇండియా, రష్యా జాతీయగీతాలను ఆలాపించారు.

విమానాశ్రయంలో సైనిక వందనం స్వీకరించి, దౌత్య ప్రతినిధులను, భారతీయులను కలుసుకున్నపిదప శ్రీమతి ఇందిర లెనిన్‌కొండలపైగల తన నివాసానికి వెళ్ళారు.

ప్రధాని వెళ్లే త్రోవ కిరుప్రక్కలా భారత, రష్యను పతాకాలు అలంకరించబడినవి. "భారత ప్రధానికి శుభాకాంక్షలు," "ప్రపంచశాంతి వర్ధిల్లాలి" అని హిందీ, రష్యన్ భాషలలో స్వాగత తోరణాలు త్రోవపొడవునా కట్టారు.

శ్రీమతి ఇందిర నేడిక్కడకు రాగానే సోవియెట్ ప్రధాని శ్రీ కొసిగిన్‌ను లాంఛనంగా కలుసుకున్నారు.

వీరుభయుల చర్చలు రేపు ప్రారంభమవుతాయి. ఇండియా, సోవియెట్ సంబంధాలు ప్రపంచశాంతికి సంబంధించిన అంతర్జాతీయ సమస్యలను గురించి వీరు చర్చిస్తారు.

శ్రీమతి ఇందిరాగాంధి ఏప్రిల్‌లో అమెరికా నుండి స్వదేశానికి వెడుతూ, ఇక్కడకు వచ్చినా సోవియెట్‌యూనియన్‌ను అధికార పూర్వకంగా సందర్శించడం ఇదే ప్రథమం.

సోవియెట్ అగ్రనాయకు లందరితో వ్యక్తిగత పరిచయం వున్న భారత ప్రధాని వారితో మొదటి సారిగా చర్చలు జరుపుతారు.

'టాస్' ప్రకటన

"మిత్రదేశమైన భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి సోవియెట్‌రాజధాని నేడు అఖండ స్వాగతం యిచ్చిన"దని అధికార వార్తాసంస్థ 'టాస్' ప్రకటించింది.

శ్రీమతి ఇందిర వెంట ఇండియా విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, ఇతరఅధికారులు కూడా వున్నారు.

సోవియెట్ నాయకులకు, భారత ప్రధానికి మధ్య చర్చలు రేపు ప్రారంభమవుతాయి. శ్రీమతి ఇందిరాగాంధి సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లియోనిడ్ బ్రెజ్నేవ్‌ను కూడా కలుసుకోవచ్చు.

సోవియెట్ పత్రికల స్వాగతం

నేడు భారత ప్రధానికి సోవియెట్ పత్రికలు కూడా స్వాగతం చెప్పాయి.

కమ్యూనిస్టుపార్టీ పత్రిక ప్రావ్డా తో సహా మాస్కోనుంచి వెలువడే అన్ని పత్రికలు నేటి ఉదయం మొదటి పేజీలో శ్రీమతి ఇందిరాగాంధి ఫోటోవేసి, ఆమె జీవిత విశేషాలను ప్రముఖంగా ప్రచురించినవి.

యుగోస్లావియా వీడ్కోలు

బెల్‌గ్రేడ్, జూలై 12:— భారత ప్రధాని శ్రీమతి ఇందిర ప్రెసిడెంట్ టిటోతో రెండు రోజులు సంభాషణలు జరిపి, ఉత్తర ఏడ్రియాటిక్ తీరంలో గల పూలానుండి నేడు సోవియెట్ యూనియన్ ప్రత్యేక విమానంలో మాస్కోకు బయలుదేరి వెళ్ళారు.

పూలా సైనిక విమానాశ్రయంలో ఆమెకు ప్రెసిడెంట్ టిటో వీడ్కోలు యిచ్చారు.

విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, విదేశాంగ శాఖ స్టేట్ మంత్రి శ్రీ దినేష్‌సింగ్ కూడా భారత ప్రధాని వెంట వెళ్ళారు.

మాస్కో, జూలై 11:—వియత్నాంలో అమెరికా చర్యలకు నిరసన సూచకంగా ఈవారం అమెరికా పర్యటనకు వెళ్ళవున్న రష్యన్ బాస్కెట్‌బాల్, ఇతర క్రీడాకారుల బృందాల పర్యటన కార్యక్రమాన్ని నేటి రాత్రి రద్దు చేసింది.

ఇండియాపర్యటనకు టిటో అంగీకారం

బ్రియోని, జూలై 12:— ఇండియా సందర్శించవలసిందన్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఆహ్వానాన్ని ప్రెసిడెంట్ టిటో అంగీకరించారు.

ప్రెసిడెంట్ టిటో ఇండియా పర్యటన తేదీ ఇంకా నిర్ణయం కాలేదు.

వాషింగ్టన్, జూలై 12:— క్యూబా, కమ్యూనిస్టు చైనా, ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియా, అల్బేనియాలను సందర్శించ గోరే అమెరికన్ పౌరులకు ప్రయాణానుమతి పత్రాలను [ప్యాస్‌పోర్టులు] జారిచెయ్యడంలో మరింత ఉదార విధానాన్ని అనుసరించ దలచినట్లు అమెరికన్ విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ నూతన విధానం ముఖ్యంగా సాంస్కృతిక, వ్యాయామ, వ్యాపార రంగాలలోని వారికే వర్తింపగలదట.

సాలుసరివ్యాపారంరు.40వేలకు మించినప్పుడే అమ్మకం పన్ను

సలహాసంఘం సిఫార్సులను పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన

(ఆంధ్రప్రభప్రతినిధి) హైదరాబాద్, జూలై 12:— సాలుసరి వ్యాపారం 'టర్నోవరు' నలభై వేల రూపాయలు దాటిన వ్యాపారస్తులకు, వారి రోజువారీ లెక్కల పుస్తకాలు — అనగా చిఠాలు, ఆవర్జాలు, నగదు జమాఖర్చు పుస్తకాలు మున్నగునవి అందుకు సంబంధించిన అమ్మకం పన్ను మదింపు అధికారుల ఎదుట దాఖలుచేసి వారిచేత నమోదుచేయించుకుని ముద్ర వేయించుకోడానికి అవకాశం ఇవ్వాలని అమ్మకంపన్ను సలహాసంఘం చేసిన సిఫార్సును రాష్ట్రప్రభుత్వం ఆమోదించినటు ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో తెలియజేశారు.

లెక్కల పుస్తకాలను అమ్మకంపన్ను అధికారులు పట్టుకున్నప్పుడుఎప్పుడువాటినిహాజరు పరచమని కోరితే అప్పుడు వాటిని హాజరు పరచగలమని వ్యాపారస్తులంచేత ఒక పత్రం వ్రాయించుకుని, తిరిగి వాటిని వ్యాపారస్తులకు అప్పగించవచ్చుననికూడా ముఖ్యమంత్రిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకంపన్ను చట్టం క్రింద, ప్రభుత్వం యిందుకు అనువుగాను సవరణచేసి, జి.ఓ. జారీచేసినదికూడా ఆయన అన్నారు.

కమ్యూనిస్టు సభ్యులు శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వి.సత్యనారాయణఅడిగిన ప్రశ్నలకు సమాధానం యిస్తూ ముఖ్యమంత్రి అమ్మకంపన్ను సలహాసంఘం గతసెప్టెంబరులో సమావేశమై చేసిన సిఫార్సులు అనేకం వీలైన సందర్భాలలో ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.

సేకరణ పథకం క్రింద ప్రభుత్వానికి సరఫరాచేసిన బియ్యం విషయంలో 'ఢ' ఫారాలు సమర్పించడంనుండి వర్తకులను మినహాయించాలని సలహా సంఘం చేసిన సూచన, రెవిన్యూ బోర్డు పరిశీలిస్తున్నదని, సివిల్ సప్లయిస్ డైరక్టర్‌తోకూడా దీనిపై సంప్రతించడం జరుగుతున్నదని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

అమ్మకం పన్ను సలహాసంఘం సిఫార్సు చేసిన ప్రకారం తవుడుపైన, పశుగ్రాసంపైన ఒకసారి అమ్మకంపన్ను విధించడానికి [సింగిల్‌పాయింట్‌టాక్స్], దీనికి అనుగుణంగా అమ్మకంపన్ను చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం నిశ్చయించుకున్నదని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు.

"సలహా సంఘం సిఫార్సులననుసరించి ప్రస్తుతం ఉన్న మినహాయింపులను మరింత సరళం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఏడాది వ్యాపారం టర్నోవరు రు. 40 వేలు దాటినప్పుడు పన్ను విధించాలన్న సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తున్నది. మొత్తం టర్నోవరు రు. 40 వేలకు దాటిపోయి రు. 1లక్ష వరకూ ఉన్నప్పుడు మొదటి రు. 40 వేలపైన పన్ను విధించరాదని, శేషించిన రు.60 వేలపైనమాత్రమే పన్ను విధించాలన్నది ఈ ప్రతిపాదన—అని వివరించారు ముఖ్యమంత్రి.

సహకార సంఘాల వ్యాపారం టర్నోవరు రు. 1లక్ష 60 వేలు మించే వరకూ పన్ను విధించవలదని సలహా సంఘం చేసిన సిఫార్సును గురించికూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు.

అమ్మకం పన్నులో కొంత వాటాను పట్టణాల అభివృద్ధికోసంఇవ్వాలన్న ప్రతిపాదన

మిగతా 3 వ పేజీలో



కయిరోలోని పురాతనవస్తు ప్రదర్శనాలయాన్ని శ్రీమతి ఇందిరాగాంధి ఇటీవల సందర్శించినప్పటి చిత్రం

బలప్రయోగానికి స్వస్తిచెప్పినప్పుడే మానవాళికి మనుగడ

ఇందిరాగాంధి, టిటోల ఉద్ఘాటన

బెల్‌గ్రేడ్, జూలై 12: ఈనాడు మానవకోటి కంఠతటికి ఏర్పడుతున్న మహోపద్రవాన్ని నివారించేనిమిత్తం ప్రపంచంలోని శాంతికాముక దేశాలన్నీ దీక్షతో కృషిచేయాలని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో నేడిక్కడ ముక్తకంఠంతో విజ్ఞప్తిచేశారు.

రెండురోజులపాటు చర్చలు జరిగిన అనంతరం, ఈ ఉభయదేశాల నాయకులు నేడొక సంయుక్త ప్రకటనను వెలువరించారు.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఈనాడు బలప్రయోగము, ఒకరి ఆంతరంగికవిషయాలలో మరొకరు జోక్యం కలిగించుకోవడమును, సాయుధ ప్రమేయాన్ని పెట్టుకోడముజరుగుతూ ఉండడంపట్ల భారత, యుగోస్లావ్ నాయకులు తమ సంయుక్త ప్రకటనలో తీవ్రమైన ఆందోళనను వ్యక్తంచేశారు.

బ్రియోనీదీవిలో శ్రీమతి ఇందిరాగాంధి, మార్షల్ టిటోలమధ్య రెండు రోజులుగా జరుగుతున్న సంభాషణలు నిన్నరాత్రితో ముగిసినవి.

అత్యంత స్నేహ, సుహృద్భావ పూర్వక వాతావరణంలో వీరిద్దరిపోటు, పరస్పరసదవగాహనతోను ఈనాయకులిరువురిమధ్య సంభాషణలు సాగినట్లు సంయుక్త ప్రకటన పేర్కొన్నది.

నేటి అణ్వస్త్ర యుగంలో, యుద్ధం వుండి ప్రపంచ మారణ హోమమునుంచి మానవ కోటిని కాపాడగలిగిన ప్రబలసాధనం శాంతి, శాంతియుత సహజీవనాలతో కూడిన అలీనవిధానం మాత్రమేనని శ్రీమతి గాంధి, ప్రెసిడెంట్ టిటో విశ్వసిస్తున్నట్లు ప్రకటన తెలియజేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బలప్రయోగము, ఒకరి ఆంతరంగిక వ్యవహారాలలో ఒకరి జోక్యము, సాయుధ ప్రమేయము పెట్టుకోవడమూ జరుగుతూ ఉండడంపట్ల వీరు ఉభయులూ తమ తీవ్ర ఆందోళనను వ్యక్తంచేస్తూ, ఈ ప్రమాదం ఇంకా మరింత విస్తృతమై ఒక ప్రపంచ యుద్ధానికే త్రోసివేసే ఉపద్రవం కలదని హెచ్చరించారు. ఈవిధంగా ప్రపంచ మానవాళికి సంభవించనున్న నూతన మహోపద్రవాన్ని నివారించే నిమిత్తం, ప్రపంచంలోని శాంతికాముక దేశాల ప్రజలందరు అవిరళ కృషిచేయాలని, ఈసందర్భంలో వారిపైగురుతర బాధ్యత కలదని ఇరువురూ పునరుద్ఘాటించారు. స్వతంత్రదేశాల, ముఖ్యంగాఅభివృద్ధిచెందుతున్న దేశాల రాజకీయ స్వాతంత్ర్యాన్ని ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పటిష్ఠం చేయవలసిన అవసరం కలదని వారు ఉద్ఘాటించారు. శాంతిని, అంతర్జాతీయంగా పరస్పర సహకారాన్ని అభివృద్ధి పరచటంతో ఉపయుక్తమయ్యే అలీనరాజ్యాలు చేసే కృషిలో యుగోస్లావియా ఇండియాలు ఎప్పటివలె తోడ్పడుతూ లక్ష్యసాధనకు శాయశక్తులా దోహదం చేయగలవని వారు ఉగ్గడించారు. అలీన రాజ్యాలు పరస్పర సదవగాహనతో, సహకారంతో మెలగుతూ, అంతర్జాతీయ ఉద్రిక్తతలను సడలించడంలో నిర్వహించిన పాత్రను ఉభయదేశాల నాయకులు ప్రశంసించారు. కడచిన సంవత్సరాలలో భారత, యుగోస్లావియాలమధ్య నెలకొనివున్న

(మిగతా 3 వ పేజీలో)

మంత్రుల శాఖలలో త్వరలో మార్పులు

ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రి నిర్వహించే సూచన

హైదరాబాద్, జూలై 12:— ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఇరిగేషన్‌శాఖను తానే తీసుకోబోతున్నట్లు నేడు యిక్కడ తెలియవచ్చింది.

రాయలసీమలోను, మెట్ట ప్రాంతాలలోను ఏర్పడివున్న అనావృష్టి పరిస్థితుల దృష్ట్యానేమి, నాగార్జునసాగర్‌నుంచి ఆగస్టులో ఏదో ఒక సమయంలో కాలువలకు నీరు వదలవలసివుండడం దృష్ట్యా నేమి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

ఇదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అనదగ్గ రెవెన్యూశాఖ పూర్తిగా ఆ కాలాన్నంతయూ ఆ ఒక్కశాఖకు మాత్రమే వినియోగించగలమంత్రికి అప్పగించబడగలదని కూడా యిక్కడ తెలియ వచ్చింది.

ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మార్పుకు "అధిక ఆహారోత్పత్తికి, భూమిని ఎక్కువగా సాగుబడికి కొనిరావడానికి" సంబంధించిన పనీ, నీటి సౌకర్యాలకు, ఆహారోత్పత్తికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలంటూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల కందరకు వ్రాసిన లేఖలలో వెలిబుచ్చినఅభిప్రాయానికికూడాయిది అనుగుణంగా వున్నదని అధికారవర్గాలవారు అంటున్నారు.

శాసనసభలో సభ్యులు కూడా ఇరిగేషన్ శాఖను స్వయంగా స్వీకరించవలసిందనీ, రెవిన్యూశాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రినియమించవలసిందనీ ముఖ్యమంత్రిని విపరీతంగా ఒత్తిడి పెట్టినట్లు విదితమవుతున్నది.

యు. పి. లో బందా వద్ద కాల్పులలో ఐదుగురి మృతి

వామపక్షాలు తలపెట్టిన 'బంద్' ఉద్యమం విఫలం: అనేకమంది అరెస్టు

బందా (యు పి), జూలై 12 — ఉత్తరప్రదేశ్ బంద్ సందర్భంగా బందాలో కలెక్టర్ కార్యాలయంముందు రౌడీచర్యలకు దిగిన ప్రదర్శకులపై పోలీసులు కాల్పులు జరపగా అయిదుగురు మరణించారు. 60 మందికిపైగా గాయాలు తగిలాయి.

అనధికార వార్తలనుబట్టి దాదాపు ఎనిమిది మంది వరకు మరణించారని తెలుస్తున్నది.

గాయపడినవారిలో 25 మందిని ఆస్పత్రిలో చేర్చారు.

కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శనలో భూములులేని వ్యవసాయ కార్మికులు దాదాపు వేయి మంది పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయంలో బలవంతంగా ప్రదర్శకులు ప్రవేశించడానికి ప్రయత్నించగా, పోలీసులు లాటీచార్జి చేశారు. ప్రదర్శకులు రెచ్చిపోయి రాళ్ళవర్షం కురిపించగా పోలీసులు విధిలేక కాల్పులు జరుపవలసి వచ్చింది.

ఝాన్సీ కమిషనర్ కాల్పులవార్త వినగానే బందాకు బయలుదేరి వెళ్ళారు. రాళ్ళు కురిపించడంవల్ల పట్టణ మేజిస్ట్రేటు, పోలీసు సూపరింటెండెంటుతోసహా 68 మంది పోలీసులకు గాయాలు తగిలాయని చెబుతున్నారు.

బందా పట్టణ న్యాయవాదుల సంఘంవారు సమావేశమై పోలీసు కాల్పులను గురించి విచారణ జరపాలని కోరుతూ తీర్మానించారు.

ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంక్రింద 40 మందిని అరెస్టు చేయడం జరిగింది. కమ్యూనిస్టులు పోలీసు కాల్పులకు నిరసనగా బందా వర్తకులు రేపు హర్తాళ్ జరుపడానికి నిర్ణయించారు.

సమ్యుక్త అతివాద పక్షాల ఆధ్వర్యాన నేడు అధికధరలు, అధిక పన్నులకు నిరసనగా ఉత్తరప్రదేశ్ బంద్ జరిగినసందర్భంగా కాన్పూరులోని మార్కెట్లు, బస్సుస్టాండులు, ప్రభుత్వ భవనాలు, సినిమాలు, రైల్వేస్టేషన్, విద్యా సంస్థలను కాపాడడానికి సాయుధ పోలీసులు, హోంగార్డుల కాపలా ఏర్పాటు చేయబడింది.

వూరేగింపులు, బహిరంగసభలు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేయబడినవి.

బస్సులు యథావిధిగా తిరుగుతున్నప్పటికి ప్రయాణీకులు మాత్రం తక్కువగా వున్నారు. సిటీబస్సు సర్వీసు రద్దుచేయబడింది. అత్యవసర సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాలు మామూలుగా పనిచేస్తున్నవని అధికార పూర్వకంగా చెప్పబడింది.

శ్రీ బికలాల్ [కమ్యూ] శ్రీ రామ్‌సాగర్ [ఎస్. ఎస్. పి.] లు కూడా నేటి ఉదయం అరెస్టు చేయబడ్డారు.

అధికధరలు, అధికపన్నులకు నిరసనగా సమ్యుక్త అతివాదపక్షాల ఆధ్వర్యాన ఉత్తరప్రదేశ్ బంద్ పిలుపునందుకొని నేడు నగరంలోని అనేక మిల్లులలో 40 శాతం వర్కర్లు పనికి రాలేదు. ముఖ్యమైన మార్కెట్లన్నీ మూసివేయబడినవి. రెండు రక్షణపరికరాల ఫ్యాక్టరీలలో 50 శాతం హాజరుమాత్రమే వచ్చినదని జిల్లామేజిస్ట్రేట్ శ్రీ బి. సహాయ్ తెలిపారు. ఇతర రక్షణసంస్థలన్నీ మామూలుగా పనిచేస్తున్నవి.

షాపులను మూసివేయవలసినదిగా పికెట్టర్లు కోరారు. పోలీసుపికెట్లు, హోంగార్డు కంపెనీలు ముందుజాగ్రత్తలకై ముఖ్య స్థలాలలో కాపలా కాస్తున్నారు.

నగరంలోని స్కూళ్ళు, కాలేజీలు మూసివేయబడినవి.

లక్నోలో

లక్నోలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన హజరత్‌గంజ్, లాల్‌బాగ్, కైజర్‌బాగ్‌లు మామూలుగా పనిచేశాయి. హర్తాళ్ జరపవలసినదిగా వలంటీర్లు నినాదాలు చేశారు. నగరంలో వాహనాలన్నీ మామూలుగా రాకపోకలు సాగించాయి. బ్యాంకులు మామూలుగా పనిచేస్తున్నవి. పౌరజీవితానికి కొంత ఆటంకం ఏర్పడినట్లు కనిపించింది.

పాతలక్నోలోని చౌక్ ప్రాంతంలో 60 శాతం దుకాణాలు మూసివేయబడ్డాయి. మధ్యాహ్నం 12 గం.లకు56మందివలంటీర్లు [చాలమంది కమ్యూనిస్టులు] అరెస్టుచేయబడ్డారు.

అలహాబాద్‌లో

ముఖ్య మార్కెట్ కేంద్రాలన్నింటిలో షాపులు నేడు మూసివేయబడినవి. షాపులను తెరచి ఉంచవలసినదిగా కాంగ్రెస్‌వర్కర్లు పట్టు పట్టినప్పటికీ వారిప్రయత్నాలు సఫలం కాలేదు. అన్ని సినిమాహాళ్ళు మ్యాటినీ ఆటలను రద్దుచేశాయి.

బొంబాయి మెయిల్‌పై అల్లరిమూకల దాడి

లక్నో, జూలై 12:— బొంబాయి వెడుతున్న పంజాబ్ మెయిల్‌పై నేటి ఉదయం బర్హిపూర్, బజ్జీ రైల్వేస్టేషన్‌మధ్య కొన్ని అల్లరిమూకలు రాళ్ళురువ్వగా ప్రయాణీకులకు స్వల్పగాయాలు తగిలాయి.

ఇక్కడకు అందిన అధికారవార్తనుబట్టి సుమారు 100 మంది ఎస్. ఎస్. పి. వలంటీర్లు ఈ సంఘటనలో ఉన్నట్లు తెలిసింది.

సిగ్నల్ స్తంభానికి నష్టం

రామనాథపురంస్టేషనువద్ద అల్లరిమూకలు సిగ్నలు స్తంభానికి నష్టం కలిగించారు. అయితే దోవలో బండ్ల రాకపోకలకు అంతరాయం కలుగలేదని చెప్పబడింది.

అలహాబాదు, జసన్పూర్ సెక్షన్‌లో సరై చాంద్ వద్ద కొన్ని ఫిష్‌ప్లేట్లు, తొలగించబడినట్లు చెప్పబడింది. రైల్వే అధికారులు వాటిని తిరిగి నెలకొల్పారు.

బనారస్‌నుండివచ్చేవార్తలనుబట్టి కొందరు పిల్లలు బస్సులపై రాళ్ళు రువ్వినట్లు తెలిసింది.

అధికారస్థాయిని త్వరలో చర్చలు

పాకిస్తాన్‌కు ఇండియా ప్రతిపాదన

[ఆంధ్రప్రభ రాజకీయ విలేఖరి]

న్యూ ఢిల్లీ, జూలై 12:— తాష్కెంట్ ఒడంబడిక నిబంధనలను సాధ్యమైనంత త్వరలో అమలు జరపడానికి అవసరమైన చర్యలను గురించి అధికారుల స్థాయిని 'వేగిరంగా' చర్చ జరిపించాలని ఇండియా నేడు పాకిస్తాన్‌కు అధికారరీత్యా ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదన కరాచీలోని ఇండియా హైకమిషనర్ శ్రీ కేవల్‌సింగ్ ద్వారా అందజేయబడింది.

మంత్రుల స్థాయి చర్చల రెండవ ఘట్టంలో కాశ్మీర్‌ను ప్రధాన సమస్యగా చర్చించాలని ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ పట్టుపట్టినప్పటికీ ఈ సంభాషణలకు ప్రతిపాదన జరిగింది.

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఈవిషయాన్ని గురించే యిప్పుడు సోవియెట్ ప్రధాని శ్రీ కొసిగిన్‌తో చర్చిస్తున్నందున ఇండియా ప్రతిపాదన ఈ సమయంలో యిప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం వహిస్తున్నది. అధికారుల స్థాయి సంభాషణలు ఆ తర్వాత జరపగోరుతూ సమావేశానికి తగు సన్నాహాలు చెయ్యడానికే నిర్దేశించబడింది. ఈ సమావేశం న్యూ ఢిల్లీలో జరగవచ్చు.

ఇండియా యిటీవల తనకు తాష్కెంట్ పాకిస్తానీ వోడలలోని సామగ్రిని విడుదల చేసినందున పాకిస్తాన్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా సమాధాన మీయవచ్చు నను కొంటున్నారు. పైగా రష్యా కూడా రావల్పిండిలోని తన దౌత్య మంత్రుల ద్వారా తన పలుకుబడిని ఉపయోగించి నచ్చచెప్పి వుండా అనుకొంటున్నారు.

చిత్రజగత్తు



'ఏమండోయ్! మా నాన్న పంపించిన బత్తాయిపళ్ళ పార్సిల్ వచ్చిందిగానీ... అందులో ఒక్క బత్తాయిపండుకూడా లేదు! రిపోర్టు యిస్తాను!...'

"మొన్న రైల్లో పంపిన 25 వేల బస్తాల గోధుమలే ఎందుకూ పనికిరాకుండా పోయాయట! నువ్వన్నా నీ రిపోర్టన్నా భయపడేది నేనొక్కడినేనే!..."

ప్రముఖ వ్యాపారస్తులు
కీర్తిశేషులు
ముత్తంశెట్టి నారాయణరావు



ఆంధ్రదేశములో మొట్టమొదటిసారిగా కరెంటు కొయ్య గానుగలను ప్రవేశపెట్టిన ప్రముఖ ఆయిలు వ్యాపారవేత్త. విజయవాడ రోటరీ క్లబ్బు సంఘ సభ్యులు. దానశీలురు, సహృదయులు. వీరు ఒక సోదరుడు, భార్య, ముగ్గురు కుమారులను, ముగ్గురు కుమార్తెలను, మనుమలు, మనుమరాండ్రను, అశేష బంధు మిత్రులను, దుఃఖసాగరములో ముంచి తమ70వ ఏట ది5—7—66 మంగళవారంనాడు స్వర్గస్థులైనారు. పెదకర్మ ది16—7—66 శనివారం విజయవాడలో మా స్వగృహములో జరుగును. గాన బంధు మిత్రులకు తెలియపరచటమైనది. ఇట్లు కుమార్లు,

ముత్తంశెట్టి సుబ్బారావు,
" వెంకటేశ్వరరావు [పాప]
" దుర్గాప్రసాదరావు.

KESAVARDHINI

నిగనిగలాడే
దీర్ఘమైన శిరోజములకు
కేశవర్ధిని
వాడండి

పొడుగుగా పెరగటానికి
కేశవర్ధిని మిక్స్డు
హెయిర్ ఆయిల్
వాడండి

వియత్నాంపై ఏ నిర్ణయం చేయలేదు

విలేఖరుల గోష్ఠిలో మార్షల్ టిటో ప్రకటన

బ్రియోని, జూలై 12 — వియత్నామ్ విషయమై తాను, శ్రీమతి ఇందిరాగాంధి జరిపిన సంభాషణలలో ప్రత్యేకమైన నిర్ణయాలేవీ జరుగలేదని యుగోస్లావియా ప్రెసిడెంట్ మార్షల్ టిటో నేడు ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో పేర్కొన్నారు.

యుగోస్లావియాలో శ్రీమతి ఇందిరాగాంధితోకూడ టిటో చర్చించారు.

వియత్నామ్ ప్రతిష్టంభనను గురించి భారతీయ విలేఖరి ప్రశ్నించగా, వియత్నామ్ ప్రజలవిముక్తి పోరాటం ఇప్పటికికూడా కొనసాగుతూ ఉండడం ఎంతో విచారకరమైన విషయమని, వియత్నాంపట్ల మొదటి నుంచీ కూడా తన దృక్పథం ఒకవిధంగా ఉన్నది, అందులో ఎట్టిపిధమైన మార్పులేదని ప్రెసిడెంట్ టిటో స్పష్టీకరించారు.

ఢిల్లీలో జరుగనున్న త్రైరాజ్యసమావేశంలో వియత్నామ్ సమస్యను గురించి తిరిగి చర్చలు జరుగగలవా అని ఒకవిలేఖరి ప్రశ్నించగా, ప్రస్తుత పరిస్థితిలో ప్రజలందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమస్యను గురించి చర్చించకుండా ఉండడం అసాధ్యమైన విషయమని శ్రీ టిటో అన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధితో రెండురోజుల సంభాషణల అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో వియత్నామ్ సమస్యను గురించి కాని, వియత్నామ్ సమస్య పరిష్కారానికై భారత ప్రధాని చేసిన ప్రతిపాదనలనుగురించి గాని ఎట్టి ప్రస్తావన జరుగలేదు.

అయితే, ఈ సమస్యపై ఉభయ నాయకుల మధ్య పూర్తి ఏకీభావం కుదిరిందని, భారతప్రధాని ప్రతిపాదనలు మార్షల్ టిటో ఆమోదించినట్లు ప్రకటిస్తే యుగోస్లావియాతో అంత మంచి సంబంధాలు లేని ఉత్తర వియత్నామ్ భారత ప్రధాని ప్రతిపాదనలపట్ల వ్యతిరేకాభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చునన్న ఆందోళనతోనే సంయుక్త ప్రకటనలో ఆవిషయం ప్రస్తావించలేదని భావించబడుతున్నది.

కాశ్మీర్ సమస్య

కాశ్మీర్ సమస్య, చైనా, పాకిస్తానులమధ్య పొత్తును గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, పాకిస్తానుతో స్నేహ సంబంధాలు కలిగిఉండడం ఏ దేశానికైనా ముఖ్యంకనుక భారతదేశానికి ఈసమస్య అనేక విధాల ఆందోళన కలిగిస్తున్నదని శ్రీ టిటో అన్నారు. ఇండియా, పాకిస్తానులమధ్య సత్సంబంధాలు పెంపొందడానికి తాష్కెంట్ ఒప్పందం అనేకవిధాల తోడ్పడగలదని యుగోస్లావియా ఇప్పటికీ విశ్వసిస్తున్నదని, ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలుపరచినట్లు అయితే ఇండో—పాక్‌సమస్యలు శాంతియుతంగా పరిష్కారం కాగలవని ప్రెసిడెంట్ టిటో అన్నారు.

బొంబాయికి కృత్రిమ వర్షాలు

ప్రయోగాలు జరపడానికి శాస్త్రజ్ఞుల రాక

బొంబాయి, జూలై 12 — బొంబాయిలో కృత్రిమ వర్షాలు కురిపించడానికై ప్రయోగం జరుపడానికి ఢిల్లీ నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన శ్రీ కె. ఆర్. విశ్వాస్ బుధవారంనాడు విమానంలో బొంబాయికి రాగలరు. ఈ ప్రయోగాల సందర్భంగా డాక్టర్ వి. రమణమూర్తి [పూనా] ఆయనను బొంబాయిలో కలుసుకుంటారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్ పత్రికలవారికి తెలిపారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ దశమి
1966 జులై 13, బుధవారం
బహుళ దశమి సా. 6—05 వరకు
భరణి సా 4—57 వరకు.
వర్జ్యం: ఉ. 5—14 నుండు

ప్రేమలీలలో అన్నమయాది చేతనలకు స్థానం

పురుషునిలోని అన్నమయ, ప్రాణమయ చేతనలకుకూడా ప్రేమలీలలో స్థానం లేక పోలేదు. దివ్య ప్రేమలీలలోనైతం వీటికి ప్రముఖపాత్రయే ఉన్నది. అయితే ఈ పాత్రను ఇవి చక్కగా నిర్వర్తించుటకు వీటి ప్రవృత్తి రూపాంతరం కావడం అవసరం
— శ్రీ అరవిందులు.

ఆంధ్రప్రభ

1966 జులై 13, బుధవారం

ప్రధాని ఇందిర శాంతి ప్రయత్నం

వియత్నాం సమస్యా పరిష్కారం కొరకు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఇటీవల చేసిన ప్రతిపాదనలపట్ల యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ నాసర్‌గాని, యుగోస్లావియా ప్రెసిడెంటు టిటోగాని స్థూలంగా ఆమోదం తెలియజేసినా పూర్తిగా వాటిని బలపరచలేదన్న సంగతి సంయుక్త ప్రకటనలలో వాటి ప్రస్తావన లేక పోవడంవల్ల విశద మవుతూనే ఉన్నది. దీనికి కారణాలు అనేకం వుండవచ్చు. ముఖ్యంగా ఈ ప్రతిపాదనల విషయంలో ఇదమిత్థంగా ఒక విధానానికి కట్టుబడిపోవడం వారికి సమ్మతంకాకపోవచ్చు. కాని, యుద్ధ ప్రమాదవిస్తరణ ప్రపంచానికి ఉపద్రవకరమనీ, దానిని నివారించడానికి శాంతికాముక రాజ్యాలు ఏదో చేయవలసిన అవసరం ఉన్నదనీ వారు గుర్తించలేదనడానికి వీలులేదు.

శ్రీమతి ఇందిర ప్రతిపాదనలు అంత తేలికగా సఫలమయ్యేవికావు. అడుగడుగునా ఎన్నెన్నో ప్రతిబంధకాలు వాటికి ఉండనేఉన్నవి. శ్రీమతి ఇందిరకు స్వైతం అవి తెలిసినవే. అయినా ప్రతిబంధకాలున్నవిగదా యని ఏ ప్రయత్నమూ చేయకుండ మిన్నకుండడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. శాంతి సంప్రతింపులకు ఉత్తర వియత్నాంను బలాత్కార పూర్వకంగా ఒప్పించడానికై అమెరికా తన విమాన దాడులను విస్తరింప జేసింది. కాని, ఆ ఆశయం సిద్ధించడానికి బదులు యుద్ధమే మరింతగా విస్తరించి ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. తీరా అటువంటి మహా ప్రమాదమే విరుచుకొని పడితే, అటుతరువాత ఎవరు చేయగలిగేది మాత్రం ఏముంటుంది ?

కనుకనే, ఫలితమెట్లున్నప్పటికీ ప్రయత్న మొకటి చేయక తప్పదని ప్రధాని ఇందిర ఈ ప్రతిపాదనలను గావించింది. ఎట్లయినా యుద్ధ విరమణ జరిగి శాంతి సంప్రతింపులు ప్రారంభం కావడం ఆమెకు కావాలి గాని, తన ప్రతిపాదనలు యథాతథంగా అమోదించబడాలని ఆమెఉద్దేశ్యం కాదు. వియత్నాం సమస్యా పరిష్కారం ఫలానా విధంగా జరగాలనే ఆలోచనకూడ ఆమెకులేదు. వివిధ పక్షాల వారికందరికీ అమోదకరంగా రూపొందినదే పరిష్కారం. అది శాంతి సంప్రతింపులు కొనసాగడంపై ఆధారపడివుంటుంది. కనుక, ఎటొచ్చీ ఏవిధంగానైనా శాంతి సంప్రతింపులు ప్రారంభం కావడం మాత్రం అవసరం. అందుకు ప్రయత్నాన్ని గట్టిగా కదలవెయ్యడమే ఈ ప్రతిపాదనల ముఖ్యోద్దేశ్యం.

శాంతిసంప్రతింపులు ఎవరికైనా ఇష్టమౌతాయిగాని చైనాకు కావనే సంగతి నేడు లోకానికి మరింత స్పష్టంగా రుజువైంది. ప్రధాని ఇందిర ప్రతిపాదనలను చైనా ఇదు తీవ్ర ధోరణిలో తిరస్కరించివేసింది. కాని, వాస్తవానికి ఈ విషయంలో తానే అందరికంటె ముందుగా ఆవేశం వెళ్లగక్కవలసిన పనిచైనాకు లేదు. ప్రధానంగా ఉత్తర వియత్నాంను, బ్రిటన్ రష్యాలను, అమెరికాను ఉద్దేశించి ప్రధాని ఇందిర చేసిన విజ్ఞప్తులకు సమాధానంగా చైనా తాను శివమెత్తి గంతులు వేయడమేమిటి? ఉత్తర వియత్నాం, రష్యాలు ఈ ప్రతిపాదనలపట్ల ఎక్కడ సుముఖత్వం ప్రకటిస్తాయోనన్న ఆందోళన కొద్దీ వాటిని బెదిరించడంకోసం చైనా ఈ విపరీత పంథా తొక్కినదనడానికి సందేహంలేదు.

వియత్నాం నుండి అమెరికన్ సేనలు బేషరతుగా, తక్షణం, పూర్తిగా, నిశ్శేషంగా, అసందిగ్ధంగా వైదొలగిపోనంత వరకూ జెనీవా మహాసభ సమావేశమయ్యే ప్రసక్తికి తావులేదనీ, ఒకవేళ అట్టిది సమావేశమైనా అదివిఫలం కాకతప్పదనీ, ప్రధాని ఇందిర ప్రతిపాదనలు ఉత్తర వియత్నాం సమరోత్సాహాన్ని మందగింపజేసి అమెరికాకు తోడ్పడేటందుకు ఉద్దేశించబడిన వనీ చైనా ప్రధాని చౌ ఎన్—లై ఉద్ఘాటించి తనలోని విషాన్నంతా వెడలగ్రక్కుకున్నాడు. ఉత్తర వియత్నాం యుద్ధఖింకా కొనసాగించి సర్వనాశం కావడమే అతనికి కావాలి. స్వప్రయోజనాలను ఇతరుల వినాశముద్వారా సాధించుకోడంలో గుండెలు తీసిన బంటు చైనా.

అమెరికన్ సేనల పూర్తి ఉపసంహరణ జెనీవా మహాసభలో చర్చకు రాగల ముఖ్యాంశం. దానికొరకు ఇప్పుడే పట్టుపట్టడం శాంతిప్రియుల లక్షణం కాదు. కాని చైనా కోరేది శాంతి అయితేగా! చైనా అవలంబించిన యీ విపరీత వైఖరిమూలాన, శాంతి సంప్రతింపులకు సుముఖం కాదల చినా కాలేని ఇరకాటంలో ఉత్తర వియత్నాం పడ్డది. ఉత్తర వియత్నాంకు తాను ద్రోహం చేసినట్లు చైనా ఎక్కడ దుష్ప్రచారం చేసి పోతుందోనన్న సంకోచం కొద్దీ రష్యాకూడ ఈవిషయంలో తెగించి ఇంతవరకూ శాంతిమార్గం తొక్కజాలక పోతున్నది.

రష్యా ప్రధాని కొసిగిన్ శ్రీమతి ఇందిరతో రేపు మాస్కోలో సంప్రతింపులు కొనసాగించిన మీదట చైనా ఈ సంకోచం విడనాడి శాంతి ప్రతిపాదనల కెట్టిదోహదం చేయగలడో చూడాలి. ఏలనంటే, శ్రీ కొసిగిన్ ప్రదర్శించగలవైఖరి మీదనే నేటి ప్రతిపాదనల సాఫల్య వైఫల్యాలు ఆధారపడి వున్నవి. ఈ ప్రతిపాదనలను తు. చ. తప్పకుండ ఆమోదించాలని ఎవ్వరూ అనరు. యుద్ధ విరమణకు దారితీసే మరి యే ఇతర ప్రతిపాదనను అతడు చేయగలిగినా ఈ ప్రయత్నాని కతడు దోహదం చేసినట్లే. చైనా అవలంబించిన ధూర్త వైఖరివే అతడుకూడ అవలంబిస్తే ఏమీ ప్రయోజనముండదు. కనుకనే శ్రీమతి ఇందిర మాస్కో సంప్రతింపుల ఫలితాలు తెలుసుకోడానికై శాంతిప్రియు లెల్లరూ ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. రష్యా సమాధానం ఏమిటి?

భారత ఉపరాష్ట్రపతితో అబ్దుల్ గఫార్ ఖాన్ చర్చలు

కాబూల్, జూలై 12:— ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, నిన్న సాయంత్రం ఇక్కడ భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్‌హుస్సేను కలుసుకున్నారు.

భారత ఉపరాష్ట్రపతి విడిదిచేస్తున్న 'గుల్‌ఖానా' వద్ద ఈ సమావేశం జరిగింది. అబ్దుల్ గఫార్‌ఖాన్, భారత ఉపరాష్ట్రపతి దాదాపు అరగంటసేపు సంభాషణలు జరిపారు. కడచిన 24 గంటలలోనూ వీరిరువురూ సమావేశం కావడం ఇది రెండవసారి.

డాక్టర్ జాకిర్ హుస్సేన్ నిన్నరాత్రి ఆఫ్ఘనిస్తాన్‌రాజు జాకిర్‌షాతో కలిసి విందారగించారు.

విజయవాడలో అగ్నిప్రమాదాల దర్యాప్తు కమిషన్

విచారణ తిరిగి ప్రారంభం

విజయవాడ, జూలై 12.— అగ్నిప్రమాదాల దర్యాప్తు కమిషన్ న్యాయమూర్తి శ్రీ పి. జగన్నాథాచార్యులు నిన్నటినుండి తిరిగి ఇక్కడ తమ విచారణను కొనసాగిస్తున్నారు.

ఒన్‌టౌన్‌పేటలో మే 25 వ తేదీనజరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన సాక్షులు వంటి అనసూయమ్మ, స్వర్ణకుమారి, అప్పలనరసమ్మ, ఖలీజాబీ, దొంతిరెడ్డి శేషిరెడ్డి, షేక్‌పెంట్‌సాహెబ్ మున్నగువారిని ఆయన విచారించారు.

బెంగుళూరు, జూలై 12:— చిన్నకార్ల ప్రాజెక్టును విదేశసహాయంతో మైసూరు ప్రభుత్వం ప్రారంభించడానికి వీలుండే పక్షంలో కార్ల పరిశ్రమను లైసెన్సు అవసరంలేని పరిశ్రమల జాబితాలో చేర్చడానికి మైసూరు ముఖ్యమంత్రి సుముఖతను వ్యక్తంచేశారు.

ఇండియాలో భారీ వ్యవసాయ క్షేత్రాల స్థాపనకు సోవియెట్ సహాయం

—శ్రీ సుబ్రహ్మణ్యం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 12:— భారతదేశంలో నెలకొల్పదలచిన భారీ ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలకు అవసరమైన సాధన సామగ్రిని సమకూర్చడానికి సోవియెట్ యూనియన్ అంగీకరించిందని కేంద్ర ఆహారమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం నేడు ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు.

దేశంలో ప్రతిరాష్ట్రంలోను ఒక్కొక్కటి చొప్పున విత్తనాల ఉత్పత్తి కేంద్రాలుగా వీటిని అభివృద్ధి చేస్తారు.

ట్రాక్టర్లు, ఆదితర వ్యవసాయ పరికరాల మరమ్మత్తుల నిమిత్తం దేశంలోనెలకొల్పదలచిన 15 మెషీన్ సర్వీసు కేంద్రాలకు అవసరమైన సామగ్రినికూడా సమకూర్చడానికి సోవియెట్ యూనియన్ అంగీకరించిందని శ్రీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

మొదట ప్రతి రాష్ట్రంలోను ఒక్కొక్కటిచొప్పున ఈకేంద్రాలు నెలకొల్పబడతాయి. తర్వాత ఈకార్యక్రమం క్రమ క్రమేణా విస్తృతం చేయబడుతుంది.

వ్యవసాయం, మత్స్యపరిశ్రమాభివృద్ధి పథకాల నిర్వహణలో సహకారం విషయంపై సోవియెట్ యూనియన్‌తో స్థూలంగా ఒక ఒప్పందాన్ని సాధించిన అనంతరం మాస్కో నుంచి శ్రీ సుబ్రహ్మణ్యం నేటి ఉదయమే ఇక్కడికి తిరిగివచ్చారు.

కేంద్ర వాణిజ్యమంత్రి శ్రీ మనూభాయ్ షా కూడా అదే విమానంలో తిరిగి వచ్చారు. మాస్కోలో శ్రీ షా ఇండియా, సోవియెట్ యూనియన్‌ల మధ్య వాణిజ్య సమస్యలను గురించి చర్చలు జరిపారు.

వ్యవసాయపథకాల నిర్వహణలో సహకారానికి సంబంధించి మాస్కోలో జరిగిన చర్చలలో వివిధ ఒప్పందాలు సాధించబడ్డాయి. వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతులలో అభివృద్ధి చేయడానికై తలపెట్టిన కృషిలో భారతదేశానికి సోవియెట్ యూనియన్ నుంచి ఇతోధిక సహకారాన్ని అందజేయడం వీటి ప్రధాన లక్ష్యం.

వ్యవసాయ పరిశోధనల రంగంలో అవసరమైన సహకారాన్ని అందజేయడానికి సోవియెట్ యూనియన్ స్థూలంగా అంగీకరించిందనికూడా శ్రీసుబ్రహ్మణ్యంవెల్లడించారు.

ఈవిషయంలో సోవియెట్ సహకారానికి సంబంధించిన వివరాలపై మాస్కోలోఈ నెలాఖరునచర్చలు జరుగుతాయి. భారత వ్యవసాయ పరిశోధకమండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి. పి. పాల్ ఈసందర్భంగా మాస్కో వెడతారు.

సముద్రపు లోతట్టు ప్రాంతాలలో చేపల వేట సాగించడానికి సంబంధించిన పథకాల నిర్వహణలో కూడా తగు సహకారాన్ని అందజేయడానికి సోవియెట్ యూనియన్ అంగీకరించింది. "దీనికి సంబంధించి ఆదిలో ఒక నమూనా పథకాన్ని నిర్వహించే నిమిత్తం వెంటనే రెండు పడవలను పన్నాయి చేయడానికి సోవియెట్ అధికారులు అంగీకరించారు" అని అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యం.

ఇందులో గడించిన అనుభవాన్ని పురస్కరించుకుని అదనంగా మరికొన్ని పడవలను కొనుగోలుచేసే విషయాన్ని గురించి ఆలోచిస్తామని శ్రీసుబ్రహ్మణ్యం అన్నారు.

మత్స్యపరిశ్రమ నిమిత్తం ఇండియాలో ఒక పడవల నిర్మాణ కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో కూడా సోవియెట్ యూనియన్ అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది.

మాస్కోలో తాను జరిపిన చర్చలలో భూగర్భ జలవనరులను అభివృద్ధిచేసే విషయాన్నిగురించి కూడా సోవియెట్ అధికారులతో ప్రాథమిక సంభాషణలు జరిగినవని శ్రీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. భూగర్భ జలాల సర్వేవిషయంలో సోవియెట్ యూనియన్‌కు మంచి అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం కలవని దీనిపై ఒకఒప్పందం సాధించడానికి ముందు వివరణాత్మకమైన సంభాషణలు జరుపవలసి ఉంటుందని ఆయన అన్నారు.

మాస్కోలో తన పర్యటన ప్రయోజనకరమైనదని ఆహారమంత్రి అభివర్ణించారు.

సోవియెట్ యూనియన్‌లో శ్రీ సుబ్రహ్మణ్య ఖార్కోవ్, రోస్టోవ్‌లోని ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.

అబ్దుల్లాకు బక్షి ఆహ్వానంపట్ల ఢిల్లీ వర్గాల ఆశ్చర్యం

న్యూఢిల్లీ, జూలై 12:— ఇటీవల పునరుద్ధరించబడిన కాశ్మీర్ నేషనల్‌కాన్ఫరెన్సులో చేరవలసిందిగా షేక్ అబ్దుల్లాను కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి బక్షీగులాంమహమ్మద్ ఆహ్వానించడం కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఆశ్చర్యం కలుగజేసింది.

ఈ సందర్భంగా అక్కడిపరిస్థితి తెలుసుకోడానికి హోంశాఖా స్టేట్ మంత్రి శ్రీ జె. ఎల్. హాథి, లేక అ శాఖలో ఒక సీనియర్ ఉద్యోగి త్వరలో శ్రీనగర్ వెళ్ళనున్నారు.

కాశ్మీర్ ప్రజలు ఎవ్వరూ షేక్ అబ్దుల్లాను బలపరచరని మొన్నటివరకు వాదించిన బక్షీ, షేక్ అబ్దుల్లాకు కాశ్మీర్ రాష్ట్రంలో చాలా బలంకలదని నేడుప్రకటించడం ఢిల్లీలో రాజకీయవర్గాలకు ఆశ్చర్యం కలుగజేసింది.

నిధుల కొరతవల్ల మంచినీటి పథకాల అమలులో జాప్యం

అసెంబ్లీలో మంత్రి ప్రకటన; సాంకేతిక అనుమతుల విషయంలో కేంద్రం జాగు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 12:— ఈ సంవత్సరం 969 మంచినీటి సరఫరాపథకాలను ప్రభుత్వం మంజూరు చేసినదని, అయితే వీటిలో ఆంధ్రలో 6, తెలంగాణాలో 4—మొత్తం 10 పథకాలుమాత్రమే పూర్తి అయినవని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య రాష్ట్ర శాసనసభలో తెలియజేశారు.

ఇవిగాక తెలంగాణాకుగాను తెలంగాణా ప్రాంతీయ నిధులనుండిమరి 58 పథకాలనుకూడా మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. మొత్తం పథకం అంతటికి రు.407 లక్షలు వ్యయంకాగలవని, చతుర్థ ప్రణాళిక ముగిసేలోగా పూర్తి కాగలదని ఆయన అన్నారు. ప్రజలనుండి విరాళాలు సేకరించాలని సంకల్పించుకున్నందువల్ల, ఆగినంతగా నిధులులేనందువల్ల, అవసరమగు సాంకేతిక అనుమతులు ఇవ్వడంలో భారత ప్రభుత్వం జాగు చేసినందువల్ల ఈ పథకాలను అమలు పరచడంలో జాప్యం జరిగినదని మంత్రి వివరించారు.

కమ్యూనిస్టు సభ్యులు శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ ఎన్. సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం యిస్తూ మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు.

వియత్నాం శాంతి ప్రతిపాదనలపై చైనాఅక్కసు

హాంకాంగ్, జూలై 12:— వియత్నాం శాంతిసంభాషణలన్న పేరుతోసామ్రాజ్యవాదులు గూడుపుఠాణికి మాస్కో కేంద్రంగా ఉన్నదని పీపుల్స్ చైనా అధికారవార్తాసంస్థ నిన్న అభివర్ణించింది.

ఉత్తర వియత్నాం యుద్ధంపై చిత్రకారుని నిరశనవ్రతం

స్టాక్‌హోం, జూలై 12:— ఉత్తర వియత్నాంపైన అమెరికా చేస్తున్న దాడిని నిరసనగా, స్వీడిష్ చిత్రకారుడు స్టైన్‌హాన్‌సన్ అనే అతడు ప్రారంభించిన నిరశన వ్రతం ఎనిమిది రోజులు గడిచింది.

ముప్పయి వర్షాల ఈ చిత్రకారుడు యిక్కడిగల అమెరికన్ రాయబార కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని లెనిన్ గ్రంథాలు చదువుతున్నాడు. పాపం లేచినిలబడే శక్తి తప్పిపోయింది. పోలీసులు ఈ విషయంలో ఇంతవరకేమీ జోక్యం కల్పించుకోలేదు. చిత్రకారుని జీవితం ప్రమాదస్థితిలో పడితే, ఏదైనా చర్య తీసుకొంటారట. స్టైన్‌హాన్‌సన్ ఒక్కడే ఈ నిరసన వ్రతం సాగిస్తున్నాడు— ఎక్కడలేని పట్టుదలతో.

లక్నోలో కమ్యూనిస్టు ప్రతిపక్ష నాయకుని అరెస్టు

యు. పి. బంద్ సందర్భంగా

లక్నో, జూలై 12:— ఉత్తరప్రదేశ్ విధానసభ కమ్యూనిస్టువర్గనాయకుడు శ్రీ జె. రాయ్‌ని, బంద్ అనుకూల వలంటీర్లు కొందరిని నేటి ఉదయం అమీనాబాద్‌లో పోలీసులు అరెస్టుచేశారు. అమీనాబాద్ లక్నోలో ఒక పెద్ద బజారు.

బజారుమూల ఒకసభలో ప్రసంగించడానికి ప్రయత్నిస్తూండగా శ్రీ రాయ్‌ని పోలీసులు అరెస్టుచేశారని తెలుస్తున్నది.

యు. పి. సంయుక్త సోషలిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్. ఆర్. జైస్వాల్‌ను, మరి పన్నెండుగురుమందిని నేటి ఉదయం పోలీసులు అరెస్టుచేశారు. క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ 144 వ సెక్షను ధిక్కరించారనే ఆరోపణపై పోలీసులు వీరిని అరెస్టుచేశారు.

కాన్పూరులో శ్రీ ఎన్. ఎం. బెనర్జీ, ఎం. పి. వి, శ్రీ ఎస్. ఎస్. యూసూఫ్, ఎం. ఎల్. ఏ. ను మరి ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టుచేశారు.

మాస్కోకు పాక్ ఆర్థిక నిపుణుల బృందం

కరాచి, జూలై 12:— పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధి పథకాలకు సోవియెట్ సహాయాన్ని గురించి వివరణాత్మకమైనచర్చలు జరిపే నిమిత్తం పాకిస్తాన్ నుంచి ఉన్నతస్థాయి నిపుణుల బృందం ఒకటి వచ్చే శనివారంనాడు మాస్కోకువెళ్ళనున్నది.

పాకిస్తాన్ నుంచి యిటువంటి బృందం వెళ్ళడం యిదే మొదటిసారి, ఈ బృందంలో తొమ్మిదిమంది ప్రతినిధులకు, సోవియెట్ అధికారులకు మధ్య సోమవారంనాడు చర్చలు ప్రారంభమవుతాయి.

మాజీ కాశ్మీర్ ప్రధాని అభ్యర్థన

న్యాయమూర్తి శ్రీ రాజగోపాల అయ్యంగారిచే నిరాకరణ

శ్రీనగర్, జూలై 11:—సాక్షుల నందరనూ తాను స్వయంగా క్రాసుపరీక్ష చేయవలయునని కోరుతూ మాజీ కాశ్మీరు ప్రధాని శ్రీ బక్షీ గులాం మహమ్మద్ పెట్టుకున్న దరఖాస్తును ఏకసభ్య విచారణసంఘ న్యాయమూర్తి శ్రీ రాజగోపాల అయ్యంగార్ నేడు త్రోసిపుచ్చారు.

బొంబాయిలో పారిశ్రామికసంస్థలకు నీటి సరఫరా

ఒకరోజు నిలుపుదలచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు

బొంబాయి, జూలై 12:— బొంబాయి నగరం మంచినీటి సరఫరా ఆధారాలను మెరుగుపరచే నిమిత్తం రేపు అంటే జూలై 13 వ తేదీన ఒక్కరోజు బొంబాయిలో పారిశ్రామికసంస్థలకు, పబ్లిక్‌వర్క్స్ నిర్మాణానికి మంచినీటి సరఫరా నిలుపుదల చేస్తారు.

నిన్నరాత్రి ప్రకటించిన ఆర్డినెన్సు ననుసరించి ఈ ఉత్తర్వు జారీచేయబడినది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నాయక్ పారిశ్రామికవేత్తలతోను, కార్మికప్రతినిధులతోను నేటి ఉదయం సంభాషణలు జరిపిన పిమ్మట ఈ ఉత్తర్వు జారీచేయబడినది.

పారిశ్రామికవేత్తలు, కార్మికనాయకులు ఈ సందర్భంగా ఏకాభిప్రాయాన్ని ప్రకటించారని ఒకరోజుపాటు ఆయా సంస్థలకు నీటిసరఫరా నిలిపివేయబడుతుందని, అయితే నీటి సరఫరాలేనిచో పాడయిపోయే పారిశ్రామిక సంస్థలకుమాత్రం నీరుసరఫరా చేయబడుతుందనీ, ఈ ఉత్తర్వు సొంత వాటర్‌వర్క్స్ ఉన్న సంస్థలకుకూడావర్తిస్తుందనీ, అయితేరవాణా, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్‌వర్క్స్, రైల్వేలు, తంతి తపాలా, టెలిఫోన్స్, పాశ్చరైజ్డు పాలుపంపిణీ కేంద్రాలు వర్తించదనీ, ఆస్పత్రులకు, నర్సింగ్‌హోమ్స్‌కు, బేకరీలకు, వార్తాపత్రికలకు, శీతలగిడ్డంగుల కేంద్రాలకుకూడా వర్తించదనీ ముఖ్యమంత్రి శ్రీ నాయక్ పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

నెల్లూరుజిల్లాలో తీవ్రవర్షాభావం

[మన విలేఖరి]

నెల్లూరు, జూలై 12:— ఈసారి వర్షాలు కురవడం ఆలస్యమైనందున డెల్టా వ్యవసాయ కార్యక్రమాలకు స్తబ్దత ఏర్పడింది. పెన్నానదికి కూడా కొత్తనీరు రాలేదు.

నెల్లూరు డెల్టాలో 2 లక్షల ఎకరాలు, నాన్‌డెల్టా ప్రాంతాలలో నాలుగులక్షల ఎకరాలలో మొలకొలుకులు పంట వేయబడుతూ ఉండేది. వర్షాలు పడని కారణంగా భూములు దున్నే కార్యక్రమమే ఇంతవరకు జరుగలేదు. నారుమళ్ళు వేయడం ఆలస్యమైతే పంట రాలుబడిలో నష్టం కలుగుతుంది. తక్కువ కాలం పంటరకాలను వేసి ఫిల్టర్ పాయింట్లు ద్వారా సేద్యం చేయడం ఇక్కడి ఆచారం. అయితే వాతావరణంలోఏర్పడిన అనిశ్చయత, విద్యుచ్ఛక్తి కోత వలన తక్కువకాలం పంటలు వేయడానికి కూడా అవకాశం లేకుండాపోతున్నది.

బియ్యం కొరత

ఇక్కడ మార్కెట్‌లో బియ్యం దొరకని కారణంగా వినియోగదార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. 845 కిలోగ్రాముల పుట్టి మొలకొలుకులు ధాన్యాన్ని రూ. 450లకు రైతులు బజారులో విక్రయిస్తున్నారు. చట్టబద్ధమైన ధరకంటే ఇది రూ. 60 లు ఎక్కువ.

దీనికితోడు తీవ్ర విద్యుత్‌కోతవలన రైసు మిల్లులు పనిచేయడంలేదు. సివిల్ సప్లయి శాఖ అడిగిన కోటాలు కూడా బట్వాడా చేయబడటంలేదు. విద్యుత్ కోతవలన ప్రజల నిత్యజీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవి. బియ్యం మిల్లులు చిన్న పారిశ్రామిక విభాగాలకు దీనివలన నష్టం కలుగుతున్నది.

బియ్యం మిల్లులు, పిండిమరలు ఇత్యాదిని మూసివేయడం వలన ప్రజలు గోధుమలు ఆదితర సరుకులను వినియోగించుకోలేక పోతున్నారు. గోధుమపిండి, నూజీ ఇత్యాదివి బజారులో దొరకడంలేదు.

విద్యుత్‌కోతవలన వాహనాలకు మరమ్మత్తు కార్యక్రమం నిలిచిపోయి రవాణా సౌకర్యాలకు ఆటంకం ఏర్పడింది. రంపం మిల్లులు మూసివేయడంవలన భవన నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడ్డాయి.

ప్రజలు అన్నివిధాలా విరాశచెందుతున్నారు.

ప్రధానిపదవి ఇచ్చినా నే పుచ్చుకోను

బెంగుళూరు, జూలై 12 :— ప్రధాని పదవి నాకిచ్చినా, నేనుమాత్రం దానికి అంగీకరించను అని మైసూరు ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ అన్నారు.

మీరు కేంద్రంలోకి వెడతారట. అక్కడేదో పదవి ఆక్రమిస్తారట—అన్న ప్రశ్నకు జవాబు చెపుతూ ముఖ్యమంత్రి అన్నారు — నేను వెళ్లదలుచుకోలేదు — అక్కడికి వెళ్లడానికి ఎవరు నన్ను ఎన్నుకోలేదు.

"మిమ్మల్ని ప్రధానిగా వుండమంటే...." అని విలేఖరుల ప్రశ్న. "నాకు వద్దని చెప్పేస్తాను" అని జవాబు. "మీకు మీరే అడ్డు వస్తున్నారేం?" అని ప్రశ్న. 'నిజమే నన్ను నేనే అడ్డుకొంటున్నాను—అని జవాబు.

రష్యా ప్రతీకార చర్యలు

హానోయికి భారీయెత్తున సైనిక సహాయం

మాస్కో, జూలై 12:— హానోయ్, హైఫాంగ్‌లలోని ఇంధన గిడ్డంగులపై అమెరికన్ విమానదాడులకు ప్రతీకారంగా ఉత్తరవియత్నాంకు వెంటనే అగినంత ఆర్థిక సైనిక సహాయాన్ని అందజేయడానికి ఒక పథకాన్ని అమలులో పెట్టినట్లు సోవియెట్ యూనియన్ గతరాత్రి ప్రకటించింది.

ఉత్తరవియత్నాంకు మరింత హెచ్చు ఆయుధసహాయంతోపాటు, అవసరమైతే, తూర్పుయూరప్ దేశాలనుంచి వలంటీర్లను పంపడానికి వార్సా సంధిరాజ్యాలు గతవారం బుఖారెస్టు సమావేశంలో ప్రకటించిన సంగతి పాఠకులకువిదితమే.

ఈ ప్రకటనకు అనుగుణ్యంగా ఉపసరమైన అన్నిచర్యలు తీసుకోవలసిన సోవియెట్ యూనియన్‌లోని అధికారసంస్థలకు ... ఉత్తర్వులు జారీచేయబడినట్లు క్రెమ్లిన్ నుంచి గతరాత్రి ఒక ప్రకటన వెలువడింది.

వియత్నాం యుద్ధంలో నూతన పరిణామాలదృష్ట్యా కొత్తగా తలయెత్తిన అపాయాలను దృష్టిలో ఉంచుకొని, అమెరికా దురాక్రమణను ప్రతిఘటించేనిమిత్తం అవసరమైన ఆర్థిక, సైనిక సహాయాన్ని సమకూర్చడానికి తగినచర్యలన్నీ ఈ పథకంలో ఉద్దేశించబడినవని సోవియెట్ ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది.

పశుగణ సంక్షేమ నిపుణుల బృందం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 12 :— భారత ప్రభుత్వ పశుగణ సంక్షేమ నిపుణుల బృందం వారంరోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు.

రాష్ట్రంలో పశుపోషణ, కోళ్ళ పెంపకం పద్ధతులు వారికి సంతృప్తి కలుగజేసినవి.

పశుగణాభివృద్ధిని గురించి రాష్ట్ర అధికారవర్గంతో సంప్రతించారు.

గ్రహబలం

14-7-66 గురువారం

మేషం:తొందరపడి భారమైన పనులకుపూనుకోవద్దు. మిత్రుల సహాయ సహకారాలు నమ్మతగ్గవికావు. వృత్తిలో ఉదయానికున్న అనుకూలత సాయంకాలానికి కనుపించదు. తోటివారితో ధనసంబంధంగా కలహ ప్రసంగాలు రావచ్చు.

వృషభం:ఏ ప్రయత్నానికైనా సాయంకాలమే మంచిది. శ్రమకు తగ్గ ప్రయోజనంపొందకలుగుతారు. వృత్తి వ్యాపారాదులందునూ ప్రోత్సాహం లభిస్తుంది. క్రొత్తవారి వలన చేయ సహాయములు లభిస్తవి.

మిథునం వృత్తి, వ్యాపార, ధనాదాయమార్గాలలో అందిన అవకాశం చేజిక్కించుకొని అటుపైన అధికారానికి ప్రయత్నించండి. ఆలస్యమైన కొలదీ అనవసరమైన పేచీలతో అసలుకే మోసం కలుగవచ్చు.

కర్కాటకం:జయప్రదమైన దినం. విశేష శ్రమ లేకుండానే మీసంకల్పంసిద్ధిస్తుంది. అన్ని విధాలా సహకరించి సహాయ పడు స్నేహితులు లభిస్తారు. వృత్తిలో గౌరవ, ధనలాభములు లభిస్తవి.

సింహం:ఆటంకాలు తొలగి మీ ఆలోచనలకు మార్గం, అవసరమునకు తగిన ద్రవ్యం, వ్యవహారానుకూలం లభిస్తవి. వృత్తి వ్యాపారాదులందును శ్రమకు తగ్గ ప్రయోజనం పొందుతారు.

కన్య: ఒడుదుడుకులను నర్పు భాటు చేసుకొని సుఖంగా బయటపడకలుగుతారు. ఏదో విధముగా డబ్బు సమయంలో చేతికందితొందరలు తీరుతవి. ఇతరుల తగాదాలలో జోక్యం పెట్టుకోవద్దు.

తుల:డబ్బువినియోగింప దలచిన విషయాలలో పరిశీలన అవసరం. నమ్మకంలో మోసపోగల అవకాశాలున్నవి. వృత్తిలో చెప్పుకోతగ్గ విశేషత కనుపించదు. సాయంత్రానికి ఎదురు చూడని ఆటంకాలతో కొంత విసుగుదల తోచవచ్చు.

వృశ్చికం:విశ్రాంతి శ్రమకు, ఓర్పుకు తగిన ప్రయోజనం పొందకలుగుతారు. వ్యాపార వ్యవహారాలలోజయము, లాభము సమకూరుతవి. ప్రయాణాలు, ప్రయత్నాలు లాభదాయకమవుతవి.

ధనుస్సు:పై సంమీద భారంవైచి ధైర్యంగా మీ ప్రయత్నం కొనసాగించండి. వ్యవహార రంగంలో మీ దక్షతరానింది జయము, గౌరవము సమకూరుతవి. కోరినచోట ధన సహాయం లభిస్తుంది.

మకరం: సదిరకాల ఆలోచనలు, పదుగురి సలహాలు పనికిరావు-స్థిరపడి కృతనిశ్చయంతో ముందుకు సాగండి. శ్రమకు తగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. సమయంలో మంచి స్నేహం, సహాయం సమకూరుతవి.

కుంభం:గ్రహబలం నమ్మతగ్గది కాదు. ఎదురు చూడని ఆటంకాలు వస్తవి. ధనసంబంధమైన విషయాలలో మీఅంచనాలు తారుమారు కావచ్చు. వృత్తిలో పరితం సామాన్యము.

మీనం వృత్తి వ్యాపారాలలో మీ ఆలోచన, మీ శ్రమ లక్కరకువచ్చి కొంత ప్రయోజనం సమకూరుతుంది. అప్రయత్న ధన లాభములు అందివచ్చు మనస్శాంతి లభిస్తుంది.

గిరీశం



వియత్నాంతో అటో ఇటో తేల్చుకోవడానికే జాన్సన్ సంకల్పం

—శ్రీ రస్క్ ప్రకటన

వాషింగ్టన్, జూలై 12:— వియత్నామ్ యుద్ధాన్ని తుదివరకు కొనసాగించడానికే ప్రెసిడెంట్ జాన్సన్ సంకల్పించారని అమెరికా విదేశాంగ మంత్రి శ్రీ డీన్ రస్క్ నిన్న ఇక్కడ ప్రకటించారు.

వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ జాన్సన్, తన ప్రధాన సలహాదార్లతో జరిపిన ప్రత్యేక సమావేశానంతరం శ్రీ రస్క్ ఈ ప్రకటన చేస్తూ సైనిక పద్ధతులద్వారా యుద్ధంలో విజయం సాధించగలమా అని ఉత్తరవియత్నామ్ ఇప్పుడు ఆలోచించాలని అన్నారు.

ఆస్ట్రేలియా ఆసియా దేశాలలోను, ఆగ్నేయాసియాలోను పర్యటించి శ్రీ రస్క్ నిన్ననే స్వదేశానికి తిరిగి వచ్చారు.

శ్రీ రస్క్ ఫిలిప్పీన్స్, థైవాన్, జపాన్, దక్షిణ కొరియాలను కూడా సందర్శించారు.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాద్, జూలై 12:— అవును, కాదు అనేపదాలు సభాపతికి నిత్యమంత్రాలు. ప్రతి క్లాజుకు, ప్రతి సవరణకు ఎందరు అనుకూలురు, ఎందరు ప్రతికూలురో తెలుసుకోవాలి. ఎవరు 'అవును'అని ప్రకటిస్తున్నది' ఎవరు 'కాదు'అని ప్రకటిస్తున్నదిచెవి నిక్కించి వినాలి సభాపతి. తీరా సభ్యులు అవునులను, కాదులను లెక్కపెట్టమంటేలెక్కపెట్టిసభకు తీర్పుచేయాలి.

దేవాదాయబిల్లు 112క్లాజులుకుంది. కొన్ని జాబితాలుకూడా చివర అనుబంధం క్రింద వున్నాయి. అన్నింటినీఓటుకుపెట్టాలి.అవునో, కాదో తేల్చుకోవాలి. ఆందరి సవరణలు కూడా ఇదే అవును, కాదను పద్ధతిపై తేల్చుకోవాలి. అంటే మొత్తంమీద రెండువందల యాభైసార్లు అవును, కాదు అని మంత్రం జపించినట్లు జపించాలి సభాపతి. రెండు రోజులనుండి అవును, కాదు అని తప్పవేరేమీంచి మాట మాట్లాడడానికి తీరిక ఏది? సభాపతి న్యాయవాదికూడా కాబట్టి మధ్య మధ్య కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. కొన్ని సందేహాలువెల్లడిస్తూ వుంటారు. ఇదిన్నరపేటికకున్యాయమం జాలి వేయక తప్పదు.

అసలు శాసనసభ ఒక శాబ్దికలోకం. మౌనులకు ఇక్కడ చోటు లేదు.గుడ్లు అప్పగించికూర్చునే ప్రేక్షకులకు తప్ప.

ఏనాడూ మాట్లాడని సభ్యులు నిజంగా అదృష్టవంతులు. కొందరు ఏదో ఒకనాడు కొండెము మాట్లాడి వూరుకుంటారు.తరచు మాట్లాడేవారు—అంటే అలవాటుప్రకారం మాట్లాడేవారు చాల కొద్దిమందిమాత్రమే.వీరితోనే సభ నడుస్తూవుంది.

సభకు ఎన్నికయ్యేవారుఅందరువక్తలుకాదు కదా. ఆ [illegible] వక్తలు కాదు అంటేకో[illegible] అందువల్ల వ్యక్తి ప్రగల్భంపంగితి పట్టించుకోకుండా ఇతర విశేషాలు చూడడం మంచిది.

ప్రశ్నకాలంలోకొంతతికమకగానేవుంటుంది. ఒక్కొక్కప్పుడు మొన్న చేరిన సభ్యులుకూడా లేచి ప్రశ్నలేస్తారు. అరుదయిన విషయం.

తీరా ప్రశ్నకాలంలోను, ప్రసంగాలకాలంలోను, ఒకే జట్టు సభ్యులు పాల్గొంటూవుంటారు. ఓటింగ్ సమయంలో మను ప్రక్కవికి తక్కువ వోట్లు రాకుండా కొందరు సభలోను, సభాశాలలోను కాలక్షేపంచేస్తూవుంటారు. తగు సంఖ్యలో సభ్యులువుండకపోతే గంటమోగించగానే లోపలికి చేరుకుంటారు. ఇవాళ అరగంటపైగా నిర్ణీతసమయమునకుమించి కార్యక్రమంసాగింది.అందరు అలసిపోయారు.

ఆలసట తమాషాగుణం. అవునులు, కాదులు అనడంలో ఎక్కువమందిగల కాంగ్రెసుపక్షం వారు ఒక్కొక్కప్పుడు ఏదీ అనకుండా వూరకుంటారు. కేవలం అధ్యక్షుడే అవును, కాదు అనుకుంటూ జపించుకు పోవాలి. ఉప సభాపతి శ్రీ నాయక్ కాంగ్రెస్ సచేతకుడైనా అవును, కాదు అంటూవుంటే కొంతలాంచనం తీరినట్లు ఉంటుందన్నారు. సచేతకుడు శ్రీ సుబ్బారాజు కొన్నిసార్లు అన్నారు కూడా.

ఒక్కొక్కప్పుడు ఉత్సాహం పెరిగి పెద్దలు అవును, కాదనోఅం —రు. అదేకొంచెం హాస్యం ఒల్కిస్తుంది.

అవును, కాదు అనేమంత్రంవిచిత్రమైనది. ప్రక్కవాని పొడచూసి అవవలసివస్తుంది కూడాను. అవునులెస్తూ ఏదో ఒకటి అనాలి నలుగురితో. ఒకడు'అవును'కాదు' అని తేల్చక, వేధిస్తూవుంటే, మరొకడు 'అవును కాదని తేల్చిచెప్పరావంపక' అనివిసుక్కున్నాడట. వాడు అంతటకొంచెం ఆలోచనను అభినయించి, నిష్కర్షగా 'అవును కాదు' అని చెప్పేశాడట. పదిమందితోవని సరళి అట్లావుంటుంది. మార్గబంధులాగా అవును కాదు అని తేల్చి చెప్పేవారు. తటస్థిస్తారు.తటస్థిస్సైనాకొబ్బకావాం —ఎనుస్తస్మై సమోనమః.

జులై 26 వ తేదీన 'తాత్కాలికసహాయ దినం'

జరపడానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఉద్యోగికార్మికసమాఖ్యవారినిర్ణయం

హైదరాబాద్, జులై 12 :— ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రప్రభుత్వ ఉద్యోగి, కార్మిక సమాఖ్యవారు జూలై 26 వ తేదీన రాష్ట్రాలిక సహాయదినం జరుపుతారు.

తిరుమల్గిరి, గోల్కొండలలోవున్న రెండు ప్రభుత్వ పాఠశాలలను సికింద్రాబాదు,హైదరాబాదు ప్రాంతాలకు తరలించవలసిందిగా వీరు ప్రభుత్వాన్ని కోరారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జూలై 12:—

నిన్నటి క్లోజింగ్	22.25
నేటి ఓపెనింగ్	22.25

యుద్ధం ఇంతలో అంతంకాదు

రక్షణమంత్రి శ్రీ మెక్‌నమారా ప్రకటన

వాషింగ్టన్, జూలై 11 :— వియత్నామ్ యుద్ధం ఇంతలో అంతమవుతుందని తాను భావించడంలేదని అమెరికా రక్షణ మంత్రి శ్రీ రాబర్ట్ మెక్‌నమారా నిన్న ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో అన్నారు.

యుద్ధ పరిణామాం పట్ల తాను ఆశాభావంతో ఉన్నప్పటికీ యుద్ధం త్వరలో అంతమవుతుందని తాను భావిస్తున్నట్లు అర్థంచేసుకోవద్దని పత్రికా విలేఖరులకు ఆయన వివరించి చెప్పారు.

హనోయ్, హైఫాంగ్‌లపై బాంబుదాడుల ఫలితంగా ఆశించిన ఫలితం ఇంకా సిద్ధించలేదని, ఉత్తర వియత్నామ్ నుంచి వియత్‌కాంగ్ దళాలకు ఆయుధాలు, సైనిక సిబ్బంది తరలింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నదని ఆయన అన్నారు.

ఉత్తర వియత్నామ్ నుంచి కమ్యూనిస్టు దేశాల అక్రమ ప్రవేశం ఇంకా ఇదేవిధంగా కొనసాగిన పక్షంలో 17 వ అక్షాంశరేఖకు ఉత్తరంగా అమెరికా తన విమాన దాడులను తీవ్రతరం చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు

మందుగుండు సామగ్రి ఉత్పత్తి తగ్గింపు

మందుగుండు సామగ్రి ఉత్పత్తిని 30 శాతంవరకు అమెరికా ఇప్పుడు తగ్గించగల స్థితిలో ఉన్నదని, దానిఫలితంగా రానున్న 12 నెలల్లోను 100 కోట్ల డాలర్ల సొమ్ము ఆదా కాగలదని ఆయన అన్నారు.

ఐదు అమెరికన్ విమానాల కూల్చివేత

హాంగ్‌కాంగ్, జూలై 12 :— ఉత్తర వియత్నామ్ విమాన విధ్వంసక దళాలు నిన్న అయిదు అమెరికన్ విమానాలను కూల్చివేసినట్లు, అనేక విమానాలకు నష్టం కలిగించినట్లు ఉత్తర వియత్నాం వార్తా సంస్థ ప్రకటించింది. హైఫాంగ్ కోస్తా ప్రాంతంలోను, చాక్‌థుయా, హోబాక్ రాష్ట్ర ప్రాంతాలలోను ఈ విమానాలు కూల్చివేయబడ్డాయి

అమ్మకంపన్ను

(1వ పేజీ తరువాయి)

ఏదీ ప్రభుత్వ పరిశీలనలోలేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

కిరసనాయిలుకోటా

ప్రస్తుత సంవత్సరంలో మూడు మాసాలకు 12 వేల మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి కిరసనాయిలు కోటా యివ్వబడినదని యిరిగేషన్, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి తెలియజేశారు.

శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వి. సత్యనారాయణంకు సమాధానం యిస్తూ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసిన పిదప, ఈ కోటా 13,500 మెట్రిక్ టన్నులకు పెచ్చించబడినదని అన్నారు. వ్యవసాయపు పనులకుగాను కిరసనాయిలుతోపనిచేసే ట్రాక్టర్ల కలవారికి, ఆయిల్ యింజన్ల కలవారికి కిరసనాయిలు సరాఫరా అగునట్లు చూడవలసిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలు యివ్వామని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో కిరసనాయిలుకు ఏర్పడిన తీవ్ర కొరతను గురించి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రస్తావించారు. దీనివలన రైతులు యిబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. మంత్రి సమాధానం యిస్తూ, రాష్ట్రం కిరసనాయిలు కోటాను 3 వేల మెట్రిక్ టన్నులనుండి 4వేల మెట్రిక్ టన్నులకు పెచ్చించవలసిందిగా కేంద్రాన్ని కోరడం జరిగినదని, సమాధానంకోసం నిరీక్షిస్తున్నారు. మని తెలియజేశారు.

కాకినాడ వల్లభాయ్ రోడ్డు మీద ఒక పోలీస్ స్టేషన్‌ను నెలకొల్పుతున్నట్లు శ్రీ వి. వీరభద్రరావు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యలకు జవాబు చెపుతూ హోంమంత్రి శ్రీ మీర్ అహమ్మద్ అలీఖాన్ తెలియజేశారు.

పంచాయతీరాజ్ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య, శ్రీ సి. విఠల్‌రెడ్డికి సమాధానం యిస్తూ, మెదక్ జిల్లాలో సిద్దిపేట సరదాయతీ సమితి పాఠశాల భవనం 1963లో కూలిపోయినదని, నిర్మాణంలోనం ఉన్నందువల్లనే యిలా జరిగినదని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మహారాష్ట్రలో ఆర్డినెన్సు

నీటికొరతదృష్ట్యా ప్రభుత్వానికి అత్యయిక అధికారాలు

బొంబాయి, జూలై 11:—మహారాష్ట్రలో ఏప్రాంతంలో నైనానీటి కొరత మూలంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి అత్యయికఅధికారాలను స్వీకరిస్తూ మహారాష్ట్ర గవర్నరు నేటిరాత్రి ఒక ఆర్డినెన్సును జారీ చేశారు. ఈ ఆర్డినెన్సు వెంటనే అమలులోకి వస్తుంది.

ఈ ఆర్డినెన్సు మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్థానిక సంస్థనుగాని, వాటర్ వర్క్సు నిర్వహించే వ్యక్తినిగాని నీటిసరఫరా క్రమబద్ధంచేయమనిఆదేశించగలిగినాని, నిషేధించవలసిందనిగాని ఉత్తర్వు చేయడానికి అధికారం లభిస్తున్నది.

ఈ ఆర్డినెన్సు అమలు జరుపుతూ ప్రభుత్వము చేసిన ప్రకటనలో, వర్షాలు లేనికారణంగా, మహారాష్ట్రమంతటగాని, కొన్ని ప్రాంతాలలోగాని తీవ్రమైన నీటికొరత ఏర్పడుతున్నదన్నారు.

ఉభయ శాసన సభలు ప్రస్తుతం సమావేశంలో లేనందున ప్రస్తుత పరిస్థితులలో వెంటనేచర్య తీసుకొనడానికి అత్యయిక అధికారాలు పొందడానికిగవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయవలసి వచ్చింది.

విశాఖసమీపంలో నౌకాస్థావరాల నిర్మాణం

అడ్మిరల్ చటర్జీ ప్రకటన

తిరాడూన్, జూలై 11:— అండమాన్స్ నికోబార్ దీవులలో పెద్ద నౌకా స్థావరాన్నినిర్మిస్తున్నట్లు నౌకాబలం సేనాని అడ్మిరల్ ఎ.కె. చటర్జీ ప్రకటించారు.

తూర్పుకోస్తాలోవిశాఖపట్టణంవద్దమరొక నౌకా స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు తెలియచేశారు.

త్వరలోనే భారతదేశం సబ్‌మెరైన్లు,యుద్ధనౌకలను సంపాదించనున్నట్లు ఈ సందర్భంలో ఆడ్మిరల్‌చటర్జీ తెలియజేశారు.

మెగజాన్ డక్స్‌లో ఫ్రిగేట్ నౌకల నిర్మాణ కృషి సాగుతున్నదనీ 1970 నాటికి మొదటి భారతీయ ఫ్రిగేట్ నౌక బయటికి రాగలదని అన్నారు.

రూపాయివిలువతగ్గించినప్పటికీ నౌకాబలం విస్తరణ కార్యక్రమం ఏంతమాత్రం కుంటు పడదని స్పష్టం చేశారు.

రాష్ట్రాలమధ్య రవాణాశకటాలపై ఒకేసారి పన్ను

ఢిల్లీసమావేశం నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 11:—రెండురాష్ట్రాల మధ్య మాత్రమే రాకపోకలు జరుపు రవాణా రహదారి శకటాలపై ఒకచోటమాత్రమే పన్ను విధించాలనీ, పెక్కు రాష్ట్రములలో తిరుగు వాటిపై రెండు రాష్ట్రాలమధ్య విధించవచ్చునని ఒకేరేటును అదనంగా విధించాలనీ కోరుతూ నేడిచట జరిగిన రాష్ట్రరవాణా కార్యదర్శుల యొక్కయు, రవాణా కమిషనర్ల యొక్కయు సమావేశంలో తీర్మానించడమైనది.

అంతర్రాష్ట్ర రవాణాపై ప్రణాళిక సంఘంవారిరవాణా విధాన సంఘంవారు చేసినసూచనల అమలుపై తీసుకొనవలసిన చర్యలను పరిశీలించడానికియీ సమావేశం ఏర్పాటు చేయబడినది.

రాష్ట్రాలమధ్య సరుకులను రవాణా చేయు శకటాలపై రాష్ట్ర ప్రాతిపదికపై అనుమతి పత్రాలను మంజూరు చేయవలెననీ, అయితే వెనుకబడిన ప్రాంతాలకు అవసరమైతే మినహాయింపుయివ్వవచ్చుననికూడ వారుసూచించారు. ప్రయాణికుల సరుకులను, సరుకురవాణాపన్నులను కలపడానికికూడా వీరు ఒప్పుకున్నారు.అంతర్రాష్ట్ర రవాణా కమిషన్‌ను పటిష్టంచేయాలనీ, రాష్ట్రాలమధ్య వివాదాలు ఉత్పన్నమైనపుడు యీకమిషన్ మధ్యవర్తిగా వ్యవహరించాలని కూడ వారు సూచించారు

అధికతర సమన్వయసాధనకు ప్రణాళికా సంఘంవారు చేసిన సిఫార్సుల ఆమోదించడానికి కూడ వారు సమ్మతించారు.

లారీప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం-ఎల్లెందు రోడ్డుపై సంఘటన

హైదరాబాదు, జూలై 11:—ఖమ్మంమెట్టు—ఎల్లెందు రోడ్డుపై గత శనివారం నాడుఒకలారీ ఒక పంతెనకు ఢీకొని బోల్తాపడగా ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

నేడు ఇక్కడకు అలస్యంగాచేరిన వార్తననుసరించి ఆలారీడ్రైవరు అరెస్టుచేయబడినట్లు తెలుస్తున్నది.

చినగుళ్ళపాడులో ఇద్దరు పడ్డెర్ల హత్య

22 మందిగల దుండగుల ముఠా పరారీ

హైదరాబాద్,జూలై 11:—గుంటూరు జిల్లాలోని చినగుళ్ళపాడు గ్రామంలో వారిళ్ళకి వెడుతున్న ఎనిమిదిమందిగల ఒక కొండజాతి బృందంలోని ఇద్దరు పడ్డెర్లను అదేగ్రామానికి చెందిన 22 మంది పడ్డెర్ల ముఠా హత్య చేశారు.

ఈదాడి జరిపిన ముఠాకు రెండవముఠాతో చాలకాలంనుంచీ తగాదా వున్నదనీ, సాయుధులైన ఈ 22 మంది పరారీలో వున్నారనీ నేడు ఇక్కడ పోలీసు కేంద్ర కార్యాలయానికి చేరిన సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.

దేవాదాయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ధర్మకర్తల హక్కు రద్దు రాజ్యాంగ విరుద్ధమని అడ్వకేట్ జనరల్ వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 12:— హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల బిల్లును నేడు అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుపై రెండు రోజులపాటు చర్చ జరిగింది.

రాజ్యాంగం ప్రకారం హిందూమతస్థులే ఈ శాఖలో పనిచేయడానికి అర్హులని, వంశపారంపర్యంగా వచ్చే ధర్మకర్తృత్వం రద్దుచేయడానికి వీలులేదనీ అంతకుముందు అడ్వకేట్ జనరల్ శ్రీ బి. వి. సుబ్రహ్మణ్యం సభలో వివరించారు.

ఆయా అంశాలపై సభలో జరిగినచర్చను గురించి శ్రీ తెన్నేటి విశ్వనాథం, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు అంతకు ముందు వివరించారు. అటు పిమ్మట స్పీకరు శ్రీ బి. వి.సుబ్బారెడ్డి అడ్వకేట్ జనరల్‌ను ప్రసంగించవలసిందిగా కోరారు.

అడ్వకేట్ జనరల్ ఇలా ప్రసంగించారు: "ఆయాసంస్థ లవ్యవహారాలనిర్వహణలో వున్న ఉద్యోగి హిందువుడయేవుండాలనే క్లాజు సక్రమంగానే ఉన్నది. రాజ్యాంగంలోని '16 [5] సూత్రాన్ని ఈ క్లాజు వ్యతిరేకించదు.'

"తగిన వ్యక్తులను నియమించడానికి, ఈ సందర్భంగా శాసనం చేయడానికి రాజ్యాంగంలోని 14, లేక 16వ సూత్రం ప్రభుత్వానికి అడ్డురావు. ఆస్తి స్వాధీనపరుచుకోడానికి, అస్తులను చట్టయుక్తంగా కాపాడడానికి వివిధ హక్కులను రాజ్యాంగంలోని 26వ సూత్రం పరిరక్షిస్తున్నది" అని అడ్వొకేట్ జనరల్ వివరించారు. ఈ ఉద్యోగులు హిందువులు అయి వుండాలి కాబట్టి, నిర్దిష్టనిధినుంచి వీరిజీతాలు చెల్లించి, వీరిని ప్రభుత్వోద్యోగులుగా పరిగణించడం సమంజసంగాలేదనీ, వారిని లౌకిక వ్యవస్థలోచేర్చరాదనీ శ్రీవావిలాలగోపాలకృష్ణయ్య చేసిన వాదాన్ని గురించి అడ్వొకేట్ జనరల్ ప్రస్తావిస్తూ దానిని రాజ్యాంగవిరుద్ధంగా ఎంచడానికి వీలులేదనీ, సంస్థల ఉనికిని అంగీకరించి, వాటి పరిపాలనా బాధ్యతను ఆమోదించి నిర్దిష్టనిధినుంచి జీతాలు చెల్లించడం జరుగుతున్నదనీ తెలియజేశారు.

ఈ క్లాజు రాజ్యాంగ విరుద్ధమని తెలియజేసిన ఆక్షేపణను స్పీకరు శ్రీ బి. వి. సుబ్బారెడ్డి త్రోసివేశారు.

అంతట మూడవక్లాజును సభ ఆమోదించింది.

గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు వైఫల్యం

శాసనమండలిలో సాంఘిక సంక్షేమశాఖపై విమర్శ

హైదరాబాదు, జూలై 11:— రాష్ట్ర శాసనమండలిలో నేడొక అనధికారతీర్మానం చర్చకు వచ్చిన సందర్భంగా గిరిజన సంక్షేమ కార్యక్రమాలను జయప్రదంగా అమలు చేయజాలనందుకు పలువురు సభ్యులు సాంఘిక సంక్షేమశాఖను దుయ్యబట్టారు.

రాష్ట్రంలో గిరిజనుల తాజానియ పరిస్థితులను కూలంకషంగా పరిశీలించి వారి అభివృద్ధికి వలయు నిర్మాణాత్మక సూచనలు చేయు నిమిత్తం ఒక అనధికార సంఘాన్ని నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీ పిహెచ్. లక్ష్మయ్య ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు.

గిరిజన సంక్షేమ సాధనకై వివిధ సంఘాలు సమర్పించిన నివేదికల అమలుకై ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని నియమించ నున్నదని మంత్రి ప్రకటించడంతో శ్రీ లక్ష్మయ్య తన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు.

శ్రీ ఎన్. డి.ప్రసాదరావు [కమ్యూనిస్టు]— గిరిజన సంక్షేమం క్రింద చాలా తక్కువ కర్చైనది. మూడు ప్రణాళికలలోనూ యిందుకై కేటాయింపబడిన సొమ్ములో సగం మురిగిపోయింది. గిరిజనుల విషయంలో ప్రభుత్వం ఎంత అశ్రద్ధగా వ్యవహరించుచున్నదీ యిందువల్ల స్పష్టం.

శ్రీ గోవిందరాజులు [కమ్యూనిస్టు] రాష్ట్రంలోని 20 లక్షల మంది గిరిజనుల పరిస్థితి 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో నేడూ అలానే వుంది.

శ్రీ ఎస్. సోమయాజులు [ఇండిపెండెంట్] శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలలోని గిరిజనుల స్థితిగతులు చాలా హృదయవిదారకంగా ఉన్నవి.

శ్రీ అక్కల కోటయ్య, శ్రీ నాగభూషణం గార్లు యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు.

సభ రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది.

స్వంతబలంపై ఆధారపడాలట

హనోయ్‌కి పెకింగ్ సలహా

హాంగ్‌కాంగ్, జూలై 11:— అమెరికా సైనిక బలాలను వోడించడానికి వియత్నామ్ ప్రజలు తమ స్వంత బలంపైనే ప్రధానంగా ఆధారపడాలని పెకింగ్ నేడు సలహాయిచ్చింది

చైనీస్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'పీపుల్స్ డెయిలీ' నేడు ప్రచురించిన ఒక వ్యాసంతో విప్లవ పోరాటాలను కొనసాగించే ప్రజలకు బయటి సహాయం అంత ప్రధానమైనది కాదని, సలహా యిచ్చింది.

వియత్నామ్ రంగంలోని తన సైనిక దళాలను పంపడానికి చైనా సిద్ధంగా లేదని 'పీపుల్స్ డెయిలీ' వ్రాతలు సూచిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

సోవియెట్‌నాయకులుసహాయంబూటకమని, వారు అమెరికన్ సామ్రాజ్య వాదులతో ఏకమయ్యారని 'పీపుల్స్ డెయిలీ' ఆరోపించింది.

5 వ ఉక్కు ఫ్యాక్టరీకి విశాఖలోనే నెలకొల్పాలి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాదు, జూలై 12:— చతుర్థపంచవర్ష ప్రణాళికలో అయిదవ ఉక్కు ఫ్యాక్టరీని విశాఖపట్టణంలో నెలకొల్ప వలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసన మండలి నేటి సాయంత్రం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి బదులుగా పరిశ్రమల మంత్రి శ్రీ చెన్నారెడ్డి యీ తీర్మానాన్ని సభలో ప్రతిపాదిస్తూ యిలా అన్నారు. "శ్రీ సి. సుబ్రహ్మణ్యం ఉక్కు మంత్రిగా ఉన్న కాలంలో అయిదవ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్ప బడగలదని వాగ్దానం చేశారు. అతరువాత నిపుణుల సంఘం కూడ విశాఖపట్టణాన్నే సిఫార్సుచేసింది. ఆయాస్థలాలపై దర్యాప్తు జరిపిరెంటిని ఎన్నిక చేయవలసిందిగా నిపుణుల సంఘం కోరబడింది. అదృష్టవశాత్తు విశాఖపట్టణం, హాస్పేటల మధ్య పోటీ అనే ప్రశ్నకు తావులేదు."

శ్రీయుతులు ఎన్. సోమయాజులు, ఎన్. డి. ఎం. ప్రసాదరావు, వై. వి. కృష్ణారావు, మాల్యాద్రి రెడ్డి, అప్పన్న దొర, ఎ.కోటయ్య, వై. సి. రంగారెడ్డి, ఎ. జోసెఫ్, దివి కొండయ్యగార్లు తీర్మానంపై మాట్లాడారు.

మాచెర్ల సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె కొనసాగింపు

వాయిదా తీర్మానంపై నేడే స్పీకరు నిర్ణయం

హైదరాబాద్, జూలై 12:— మాచెర్ల సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల అరెస్టు గురించి, ఇప్పటికీ అక్కడ సమ్మెకొనసాగింపునుగురించి శ్రీ శ్రీకృష్ణ, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య సంయుక్తంగా ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానంపై తన రూలింగ్‌ను రేపు ఇస్తానని స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి నేడు పేర్కొన్నారు.

కార్మికులు సమ్మెచేయడాని కిది రెండవసారి అని కార్మికమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి అన్నారు. రెండు నెలల క్రితం వారు సమ్మె చేసినపుడు తాను పనివారిని, యజమానులను తమ వివాదం పరిష్కరించుకోనడంకోసం పిలిపించానన్నారు.

ఏ పనివారిని తొలగించకుండా వుండడానికి యజమానులు అంగీకరించారనీ, అయితేఫ్యాక్టరీలో క్రమశిక్షణకు భంగంకలిగినపుడు చర్య తీసుకోకుండా నిలిపివుంచడానికి తనకు ఎట్టి హామీనియివ్వలేదనీ అన్నారు.

తమ కోర్కెల విషయమై యజమానులతో పరిష్కారానికి రావలసినదిగా ఆయన కార్మికులకు విజ్ఞాపనచేశారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ కూడా నిన్న ఈ విషయంలోసంభాషణలు జరిపారు.

శాసనసభకు శ్రీరామారావు, పాంచజన్యంల ఎన్నిక

పట్టభద్రులనియోజకవర్గంనుంచి

హైదరాబాద్, జులై 12:— పట్టభద్రుల నియోజకవర్గంనుంచి శాసన సభకు శ్రీరామారావు, శ్రీ పాంచజన్యం ఎన్నికైనట్లు నేడు ప్రకటించబడింది.జనసంఘం,స్వతంత్రపార్టీలు సమర్థించిన శ్రీ రామారావుకు 1,272 తొలి వోట్లు,శ్రీ పాంచజన్యానికి1,308తొలివోట్లు వచ్చాయి. జంటనగరాలలోని 16 వేలమంది పట్టభద్రులలోను 7,494 మంది వోట్లు వేశారు. 740 వోట్లు రద్దయినవి.

తెలంగాణా పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గంనుంచి యిప్పుడున్న సభ్యుడు శ్రీ వి. సి. రాఘవాచారే ఎన్నికైనట్లు ప్రకటించబడింది.

ఆయనకు 2,521 వోట్లు , ఆయన ప్రత్యర్థికి 35 వోట్లు వచ్చాయి. 295 వోట్లు రద్దయినవి.

ఇందిర - టిటో

(1 వ పేజీ తరువాయి)

సంబంధ బాంధవ్యాల పట్ల వారు పూర్తి సంతృప్తిని వ్యక్తంచేశారు.

తన ఇరుగుపొరుగు దేశాలతోగల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోడానికై ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ప్రెసిడెంట్ టిటో శ్లాఘించారు. భారత, యుగోస్లావియాలమధ్య ప్రస్తుతంవున్న స్నేహసంబంధాలు ఇకముందు కూడా దినదినాభివృద్ధి కాంచగలవన్నఆశాభావాన్ని ఉభయులూవ్యక్తంచేశారు. వచ్చే అక్టోబరులో న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ నాసర్, ప్రెసిడెంట్ టిటో,ప్రధాని ఇందిరాగాంధిలమధ్య జరగనున్న త్రైరాజ్య శిఖరాగ్ర సమావేశం సఫలీకృతంకాగలదన్న ఆశాభావాన్ని వారు వెలిబుచ్చారు.

అధికార హోదాలో ఒకసారి ఇండియాను సందర్శించవలసినదిగా భారత ప్రధాని అందజేసిన ఆహ్వానానికి ప్రెసిడెంట్ టిటో సంతృప్తితో అంగీకరించినట్లు సంయుక్త ప్రకటన తెలియజేసింది. అయితే ప్రెసిడెంట్ టిటో భారత పర్యటనకు ఇంకా తేదీ నిర్ణయం కాలేదు.

షోరూమ్ క్రోమలెక్స్

మడత స్టీల్ ఫర్నిచర్

పూర్తి CROMELITE గ్యారంటీ మీద



ఇండ్లలో ఆఫీసుల్లో కాలేజీలకు కాంటీన్లకు లైబ్రరీలకు క్లబ్బులకు రెస్టారెంట్లలో వుండదగిన ఫర్నిచర్

- సరసమైన ధరల్లో
- కంటికింపైన రంగుల్లో లభిస్తున్నాయి.
- స్థలం ఆక్రమించదు దబ్బు అప్పు తగ్గుతుంది.

తయారు చేయువారు:

క్రోమ్‌లైట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్

హెడ్డాఫీస్, పి-35 ఇండియా ఎక్స్చేంజి ప్లేస్ కలకత్తా-1

మద్రాస్, ఆంధ్రప్రదేశ్ & మైసూర్ రాష్ట్రాలకు ఏజంట్లు: మహమ్మద్ ఇబ్రహీం & కం ప్రై. లిడ్ 7/3 మౌంట్‌రోడ్, మద్రాస్-2. హైదరాబాద్, బెంగుళూరులో ఆఫీసులున్నాయి.

tik-20®

టిక్ - 20 నల్లులను చంపును



నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది

టాటా ఫైసన్ ఉత్పత్తి

ఇప్పుడు ప్యాకెట్ మీద క్రొత్త చిహ్నముతో లభిస్తోంది

నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది మీకు లభిస్తుందని అది గ్యారంటీ చేయును.

నకిలీ సరకుని కొని మోసపోకండి

Bensons/I-TFI-25 TEL

ఉద్యోగముల ఖాళీలు

జిల్లాపరిషద్-మెదక్-సంగారెడ్డి

మెదక్ జిల్లా పరిషత్ అధికార ప్రాంతములో దిగువ ఉద్యోగములకు దరఖాస్తులు 22—7—66సా. 5 గం.వరకు కోరబడుచున్నవి. అర్హతగల అభ్యర్థులు ఇంటర్వ్యూ నిమిత్తం మెదక్‌జిల్లా డిస్ట్రిక్టు సెలెక్షన్ కమిటీ యెదుట, సంగారెడ్డిలో దిగువ తేదీలలో ఉ. 11 గం.కు వారి స్వంత ఖర్చులమీద హాజరుకావచ్చును.

27—7—1966 — ప్రెయిండ్, అన్‌ట్రెయిండ్ ఉపాధ్యాయులు, తెలుగు పండిట్లు గ్రేడు 1, 2 డ్రాయింగ్ టీచర్లు, క్రాఫ్టు మాస్టర్లు, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్లు, మ్యూజిక్ మిస్ట్రెస్, లోయర్‌డివిజన్ గుమాస్తాలు

28—7—66 — సెకండరీగ్రేడు బేసిక్ ట్రెయిండ్ టీచర్లు — ఎలిమెంటరీ గ్రేడు బేసిక్ ట్రెయిండు టీచర్లు.

సెలెక్టు కాబడిన అభ్యర్థులు అవసరమైనప్పుడు నిర్ణీత శిక్షణ పొందవలెను. దరఖాస్తులు తెల్లకాగితంమీద దిగువ వరుసక్రమమున వివరములతో పంపవలెను.

1. దరఖాస్తు చేసిన ఉద్యోగం పేరు.
2. పూర్తి పేరు — పెద్ద అక్షరములలో
3. ప్రస్తుత అడ్రసు.
4. పర్మనెంటు అడ్రెసు
5. [ఎ] పుట్టిన జిల్లా
   [బి] పుట్టిన తేది, స్థలము
6. షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు వెనుకబడిన తరగతులకు చెందినవారైనచో తెలుపవలెను.
7. విద్యార్హతలు
8. ప్రాంతీయ భాషాజ్ఞానం, ఏదైనా
9. గత 5 సం. లలో అభ్యర్థి ఒక సం. కంటె ఎక్కువకాలము నివసించిన స్థలము.
10. లోగడ ఉద్యోగం వివరములు — ఏదైనా.

దరఖాస్తులు దిగువ సంతకందారుకు పంపవలెను. కవరుమీద Application for the post of అని మాపర్ స్క్రైబ్ చేయవలెను. సర్టిఫికెట్లు, యోగ్యతా పత్రముల అంటు కాపీలు మాత్రమే సక్రమంగా అటెంటికేటు చేయించి దరఖాస్తుకు జతపరచవలెను. అర్హతలు, వయఃపరిమితి,షరతు నిబంధనలు ఆయా ఉద్యోగమునకు ఎదుట తెలుపబడినవి.

ప్రాంతీయ భాష అనగా తెలుగులో కావలసిన అర్హతలుగల అభ్యర్థులు సెలెక్టు కాబడినచో, వారు ప్రొబెషన్ కాలంలోపల తెలుగులో మూడవ తరగతి లాంగ్వేజి టెస్టు ప్యాసు కావలెను. [illegible] యంత్రమెంట్లు వాయిదా వేయబడును. సర్వీసులో చేరిన మూడు సంవత్సరములలోగా వారు నిర్ణీత భాషా పరీక్షలో అర్హత సంపాదించుకున్నచో నోటీసు లేకుండ సర్వీసునుండి డిశ్చార్జి చేయబడవచ్చును.

ఒక్కొక్క అభ్యర్థి రు. 5—రుసుము మెదక్‌జిల్లాలోని ఏ సబ్ ట్రెజరీలో నైనా మెదక్ డిస్ట్రిక్టు, జిల్లాపరిషద్ ఫండ్సు డిపాజిట్ అకౌంటుకు దిగువ తెలిపిన అకౌంటు హెడ్ క్రింద జమకట్టవలెను. ఈసొమ్ము ఏపరిస్థితిలోను వాపసు చేయబడదు.

8 II Deposits and Advances Deposits not bearing interest (a) other Deposit accounts Deposit of Local Fund A. Dist. Fund I.-b. Zilla Parishad Fund.

ఆవిధంగా చెల్లించిన సొమ్ము చలాను దరఖాస్తుకు జతపరిచి పంపవలెను. పైన తెలిపిన రుసుము సెక్రెటరీ, జిల్లాపరిషత్ మెదక్‌జిల్లా, హెడ్‌క్వార్టర్సు సంగారెడ్డి పోస్టాఫీసుకు చెల్లింపబడేట్లు క్రాసుచేయని ఇండియన్ పోస్టల్ ఆర్డరుద్వారా దరఖాస్తుతో చెల్లించవచ్చును. రుసుము మనీఆర్డరు ద్వారాగాని, పోస్టేజీ స్టాంపులద్వారాగానీ, క్రాసుచేసిన పోస్టల్ ఆర్డరుద్వారా గాని, ఇతరవిధముగాగాని, అంగీకరించబడదు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు, వెనుకబడిన తరగతులకు [ఇటీవల గవర్నమెంటు చే పరిగణించబడిన ప్రకారం] చెందిన అభ్యర్థులు రుసుము చెల్లింప నవసరంలేదు. నిర్ణయించిన వయఃపరిమితి పై తరగతులకు 5 సం. అవరకు సడలించబడును వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు జాతులకు చెందినట్లు చెప్పుకుంటున్న అభ్యర్థులు ఆవిధంగా సోషల్ వెల్ ఫేర్ డైరెక్టరు పి.ఏ. నుంచిగాని, డిస్ట్రిక్టు సోషల్‌వెల్ ఫేర్ ఆఫీసర్లనుంచిగాని ఒక సర్టిఫికెటును తమ దరఖాస్తులతో జతపరిచి పంపవలెను.

గవర్నమెంటులోగాని స్థానిక సంస్థలలోగాని యిదివరకే సర్వీసులో వున్నవారు దరఖాస్తులను తాము పనిచేస్తున్న ఆఫీసు ప్రధానాధికారిద్వారా పై షరతులకు లోబడి పంపవలెను. ఉద్యోగములు తాత్కాలికము. అయితే కొనసాగవచ్చును. మాజీ హైదరాబాద్ స్టేట్‌లో భాగంగాచేరిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణా జిల్లాలలో 15 సం. లు నివసించినట్లు డొమిసైల్ సర్టిఫికెట్ కలిగివున్న ముల్కీలకు మొట్టమొదట ప్రాధాన్య మివ్వబడును. తగినంతమంది ముల్కీలు లభించనియెడల, బి. ఇడి. మరియు గ్రాడ్యుయేట్ అసిస్టెంటులకు మాత్రమే కొన్ని షరతులకు-నాన్‌ముల్కీలు తీసుకోబడుదురు.

పై నిబంధనల ప్రకారం లేని దరఖాస్తులు పరిశీలింపబడవు. ఉద్యోగముల ఖాళీలు మెదక్ జిల్లా గ్రామీణ ప్రాంతములలో వున్నవి. కావున మెదక్‌జిల్లా గ్రామీణ ప్రాంతములలో పనిచేయుటకు సిద్ధపడినవారే దరఖాస్తులు పంపవలెను.

ఉద్యోగం పేరు 1	జీతం స్కేలు 2	మొత్తం ఖాళీలు 3	వయః పరిమితి 4	విద్యార్హతలు 5
1. బి ఇడి అసిస్టెంటులు	130—250	91	18—30 సం.లు. [తెలంగాణా] 18—25 సం. [ఆంధ్ర]	సైన్సు, అప్లైడ్ మాథమెటిక్సు ఇంగ్లీషుహైస్కూలు తరగతులకు, హైయ్యర్ సెకండరి తరగతులకు బోధించగల ట్రెయిండ్ గ్రాడ్యుయేట్లకు మొదట ప్రాధాన్య మివ్వ బడును. ట్రెయిండు అభ్యర్థులు దొరకనిచో, లెక్కలు, సైన్సు ఆర్ట్సులో అన్ ట్రెయిండు గ్రాడ్యుయేట్లు ఆలోచింప బడుదురు.
2. తెలుగు పండిట్లు	130—250	10	18—30 సం. లు.	1. బి.ఓ.ఎల్. డిగ్రీ అయిన యెడల పార్టు 2 క్రింద, బి. ఏ. డిగ్రీ అయిన యెడల పార్టు 3 క్రింద, ఆయా భాషతో స్టేటులోని పరిగణింపబడిన యూనివర్సిటీలో డిగ్రీ, [2] స్టేటులోయూనివర్సిటీలో టీచింగ్ డిగ్రీ లేదా 2. ఎస్. ఎస్. ఎల్. సి. లేదా హెచ్. ఎస్. సి. కంప్లీటెడ్. [2] స్టేటులో యూనివర్సిటీలో ఓరియంటల్ టైటిల్ పొంది తెలుగు సబ్జెక్టుగా — పండిట్ ట్రెయినింగు గాని సెకండరీ గ్రేడు టీచరు నింగుగాని జయప్రదంగా పూర్తిచేసి వుండవలెను. లేదా 3. తెలుగు మెయిన్‌ఆప్షనల్ సబ్జెక్టుగా యూనివర్సిటీ డిగ్రీ పొంది సెకండరీగ్రేడు లేదా పండిట్ ట్రెయినింగు అర్హతలు కలిగి వుండవలెను.
3. తెలుగు పండిట్ గ్రేడు—2	80—150	45	18—30 సం. లు.	పండిట్ ట్రెయినింగులో ఓరియంటల్ టైటిల్‌గల అభ్యర్థులకు రు. 100—5—150. [2] పండిట్ ట్రెయినింగు లేకుండ ఓరియంటల్ టైటిల్ హోల్డర్లకు రు. 100—5—130.
4. ఫిజికల్ (ట్రెయినింగ్) ఇన్‌స్ట్రక్టర్లు	80—150	33	18—30 సం. లు.	ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గవర్నమెంటు టీచర్సు సర్టిఫికెట్టు [హైయ్యర్ గ్రేడు] ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గవర్నమెంటు టీచర్సు సర్టిఫికెట్టు [హైయ్యర్ గ్రేడు] మాజీ సర్వీస్‌మెన్‌కు జారీ చేసినది — లేదా ఫిజికల్ ఎడ్యుకేషనులో ఇంటర్మీడియెట్ అభ్యర్థులకు గవర్నమెంటు కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌చే జారీ చేసిన డిప్లమో లేదా సర్టిఫికెట్టు.
5. మెట్రిక్ (ట్రెయిండ్ టీచర్లు [ఎస్ జి బిటి])	80—150	147	18—30 సం. లు.	1. హెచ్. ఎస్. సి. లేదా దానికి సమాన మైనది. 2. సెకండరి గ్రేడ్ బేసిక్ ట్రెయిండ్ లేదా దానికి సమానమైనది.
6. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్లు	80—150	14	18—30 సం. లు.	7 వ తరగతి ప్యాసై లోయర్ గ్రేడులో గవర్నమెంటు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు పొంది వుండవలెను.
7. మ్యూజిక్ మిస్ట్రెస్	80—150	6	18—30 సం. లు.	8 వ తరగతి ప్యాసై మ్యూజిక్ ఇన్‌స్టిట్యూషనులో డిప్లమో లేదా మ్యూజిక్‌లో లోయర్ గ్రేడులో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు పొంది వుండవలెను.
8. డ్రాయింగు మాస్టర్స్	80—150	14	18—30 సం. లు.	[ఎ] పెయింటింగు లేదా [బి] శిల్పము లేదా [సి] కమర్షియల్ ఆర్ట్సులో హైదరాబాద్, గవర్నమెంట్ ఫైన్ ఆర్ట్సు అండ్ ఆర్కిటెక్చర్ డిప్లమో పరీక్ష [నాలుగు సంవత్సరముల కోర్సు] లేదా అప్లయిడ్ ఆర్ట్సు అండ్ డిజైనులో ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్టు పరీక్ష [3 సం. ల కోర్సు] లేదా గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్. లేదా డ్రాయింగులో మద్రాసు గవర్నమెంటు డిప్లమో లేదా హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెటులో డ్రాయింగులో గ్రూపు సర్టిఫికెట్టు.
9. లోయర్‌డివిజన్ గుమాస్తాలు.	80—150	11	18—30 సం. లు.	ఏ. పి. యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ పరీక్ష — లేదా ఏ. పి. గవర్నమెంటు అథారిటి క్రింద జారీ చేయబడిన కంప్లీటెడ్ సెకండరీస్కూలు సర్టిఫికెట్టు [హెచ్చురు యూనివర్సిటీ కోర్సుకు ఎలిజిబుల్ అయినట్లు డిక్లేరు చేయబడి వుండవలెను.] లేదా పరిగణింపబడిన యితర ఏ యూనివర్సిటీలో అయినా దానికి సమానమైన పరీక్ష లేదా నిర్దేశించిన జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనులు లేదా ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్, లేదా ఏ. పి. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌చే జరుపబడిన సెకండరి స్కూలు లీవింగ్ సర్టిఫికెట్టు స్టాండర్డు ఎడ్యుకేషనల్ టెస్టు లేదా ఎయిర్ క్రాఫ్ట్స్‌మెన్ నిమిత్తం రిక్రూట్మెంటు క్వాలిఫికేషనుకు ఇండియా ఎయిర్ ఫోర్సు ఎడ్యుకేషనల్ టెస్టులో ప్యాసు. సెలెక్టు అయిన అభ్యర్థులు రెండు నెలలు నెలకు రు.50 స్టయిఫండు మీద ట్రెయినింగు పొందవలెను.
10. ఇ.జి.బి.టి. (ట్రెయిండ్ టీచర్లు)	65—95	46	18—30 సం. లు.	8 వ తరగతి ప్యాసై రెండు సంవత్సరముల గవర్నమెంటు ఎలిమెంటరీ గ్రేడు బేసిక్ ట్రెయినింగు అయి వుండవలెను.

హెడ్ క్వార్టర్సు. సంగారెడ్డి.

సెక్రటరి, జిల్లా పరిషద్, మెదక్.

పాక్ దాడికి గురియైన కాశ్మీర ప్రజలకు పునరావాసం

ఇంతవరకు 73 వేలమందిని స్వస్థలాలకు పంపినట్లు అధికార ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 12:— జమ్ము—కాశ్మీర్‌లోని చాంబ్, జౌరియాన్ ప్రాంతాలకు చెందిన 73 వేలమంది ప్రజలను తిరిగి వారి వారి గ్రామాలకు పంపించి వేశారు.

1966 సెప్టెంబరు వరకూ కూడా ఈ ప్రజల జీవనానికిగాను కొంత ధనాన్ని, ఋణాలను ప్రభుత్వం మంజూరుచేస్తూ ఉండగలదనినిన్న ఇక్కడ ఒక అధికార ప్రకటన తెలియజేసింది. వీరుమరల వ్యవసాయం, వాణిజ్యం, తదితర వ్యాపారవృత్తులు కొనసాగించడానికి, వీరుతిరిగి తమ గృహాలను, దుకాణాలను మున్నగు వాటిని నిర్మించుకొని ఎప్పటివలె సుఖంగా జీవించడానికి, ప్రభుత్వం అన్నివిధాల వీరికి సహాయంచేస్తుంది. వీరికి పునరావాససౌకర్యాలన్నీ కల్పించి ప్రశాంతంగా జీవయాత్ర గడపడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది.

గతిసంవత్సరం పాకిస్తానీ దురాక్రమణ సమయంలో వీరు ఇళ్ళు వదిలిపెట్టి ఆస్తులు పోగొట్టుకున్నారు.

వీరుకాక ఇంకా దాదాపు 25 వేలమంది ప్రజలు ఇప్పటికే సహాయశిబిరాలలో ఉన్నారు. 5 వేల కుటుంబాలు ఇవి. వీరిని కూడా తిరిగి వారివారి గ్రామాలకు పంపివేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చాంబ్, జౌరియాన్ ప్రాంతాలలో వ్యవసాయ కార్యక్రమాల పునరుద్ధరణకుగాను పునరావాసశాఖవారు 50 ట్రాక్టర్లు, 30 మరనాగళ్ళు సరఫరా చేశారు. వీటితో వ్యవసాయ పనులు ప్రారంభమై చురుకుగా కొనసాగుతున్నవి. కూడా.

ఇండో—పాక్ సంఘర్షణ సమయంలో సర్వంపోగొట్టుకున్న ప్రజలకు పునరావాస సౌకర్యాలు కల్పించే నిమిత్తం దాదాపు రు. 8 కోట్లు అవసరంకాగలవని కాశ్మీర్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇంతవరకూ రు. 2 కోట్లు 60 లక్షలు మంజూరుచేయడం జరిగింది.

పోలీసుల శరణుగోరిన పురాణ పురుషులు

తిరుచి, జూలై 12:— ఆలయాలలో దేవతా విగ్రహాల్ని దొంగిలించడం ఒక ముఠాచర్య అనేది బయట పడింది. వీటి విషయంలో దర్యాప్తు చేయడానికి టి. యస్. జోసెఫ్ అనే పోలీసు ఇన్‌స్పెక్టరును నియమించారు.

సెంట్రల్ రేంజి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సి. వి. నరసింహన్ ఆంధ్రప్రభ ప్రతినిధితో ప్రసంగిస్తూ — గత ఆరు వారాలలో 48 విగ్రహాలు పట్టుబడ్డాయి. తిరుచి, తంజావూర్, మధుర, దక్షిణ ఆర్కాట్ జిల్లాలలో ఈ తస్కరణలు జరిగాయి. దొరికిన 48 విగ్రహాలలో 26 విగ్రహాలు ఆనవాలు పట్టబడ్డాయి ఆయా ఆలయాల ప్రతినిధులచేత. ఈ సందర్భంలో 18 మంది అరెస్టు చేయబడారు.

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

చి॥ పల్లెం సత్యనారాయణ వయస్సు 17 సం. ఎత్తు 5 అడుగులు. కొంచెం ఎరుపుగా వుండును. పై పండ్లు కొంచెము ఎత్తుగాయుండును. ఈగుర్తులుగల పిల్లవాని ఆచూకి తెలిపిన తగిన బహుమతి యివ్వగలము. చి. సత్యనారాయణ నీవు పోయినదనీ అనుకున్న వాడి చిక్కినది. నీవు వెంటనే యింటికి వచ్చేది. తి. ప్రకాశ్ నిన్నుకలవరించుచున్నాడు. వెంటనే రాగోరుచున్నాను.

పల్లెం వరసింహులు,
జయలక్ష్మి సిల్కు డై యింగ్‌వర్క్సు,
ధర్మవరం. [అనంతపురం జిల్లా.]

ప్రకటన

విజయవాడ టెలిఫోన్ కార్యాలయంలో ఆటోమాటిక్ ఏర్పాట్లు జరిగినందున మా కార్యాలయం టెలిఫోన్ నెంబరు 3498 గా మార్చబడినది. ఈ మార్పును మా శ్రేయోభిలాషులందరూ గమనింపప్రార్థన.

పద్మజా కమర్షియల్ కార్పొరేషన్,
రాజగోపాలచారిరోడ్—విజయవాడ—2.

పుస్తకములు

తెలుగు హిందీ స్వయం శిక్ష: తీరిక వేళలలో ఇతరుల సహాయం లేకనే హిందీ అతి సులభంగా చదువను, వ్రాయను మాట్లాడను త్వరగానేర్చుకొనవచ్చు. వె. రు. 4—50. పోస్టు ఖర్చు 0.85 జగన్నాథ్ అండ్ కో, పి. బి. 1859, మద్రాసు—1.

EDUCATIONAL

శ్రీమతి సూర్యకాంతము కాలేజి ఇండస్ట్రియల్ ట్రెయినింగు స్కూలు

రేలంగి, తణుకు తాలూకా, ప. గో. జిల్లా. [ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ వారిచే రికగ్నైజు చేయబడినది.]

పై శిక్షణ కేంద్రములో చేరి శిక్షణ పొందగోరు విద్యార్థిని విద్యార్థులనుండి దరఖాస్తులు 15—7—66 వరకు కోరబడుచున్నవి.

ఇందు శిక్షణ పొందగోరు విద్యార్థిని విద్యార్థులకు సదరు స్కూలు అనుబంధ హాస్టలునందు కుల, మత భేదములు విచక్షణ లేకుండా ప్రవేశమిచ్చి ఉచిత భోజనవసతి సౌకర్యములు ఏర్పాటు చేయబడినవి.

ఇందు నేర్పబడు కోర్సుల వివరములు. వెల్డింగ్ [గ్యాస్ ఎలక్ట్రిక్] 2. సంవత్సరములు 2. వైరింగ్, లేను ఎంబ్రాయిడరీ 2 సంవత్సరములు. 3. ప్లాస్టిక్, బెంబూకేన్‌వర్క్ 2 సంవత్సరములు.

పై వృత్తి విద్యలలో ప్రవేశము కోరు విద్యార్థులు కనీసము 5 వ తరగతి ప్యాసు అయి వుండవలెను. మరియు వెల్డింగ్ శిక్షణ పొందగోరు విద్యార్థులు కనీసము 8 వ తరగతి ప్యాసై యుండవలెను. ఎక్కువ తరగతి ప్యాసైవున్న అధిక ప్రాధాన్యత యివ్వబడును. స్కూలు అడ్మిషన్ ఫీజు మాత్రము రు. 20— లు, చెల్లించవలయును. స్కూలులో పనిచేయుటకు పై శిక్షణ తరగతులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ, ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

వక్కా భూషణము,
మేనేజరు అండ్ కరస్పాండెంట్.
రేలంగి.

నోటిఫికేషన్

నెల్లూరు మునిసిపాలిటీ

ఈ ఆఫీసు 27—6—66 తేది టెండరు నోటీసునందలిధించి, శ్రీచెంచురామానాయుడు మునిసిపల్ బిల్డింగ్సు పనికి టెండర్లు తీసు కొనడం తిరిగి తెలియ పరచువరకు వాయిదా వేయబడింది.

(సం) ఎస్. ఎం. ముర్తుజా,
స్పెషల్ ఆఫీసరు.

వేలం నోటీసు

ఏ. పి. పి. 3033 తాతా మెర్సిడిస్ బెంజి [1959 సం.రం మోడలుగల లారీ]

ది 17—7—1966 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామా మోటారు ట్రాన్సుపోర్టు ప్రయివేటు లిమిటెడ్ కాకినాడవారి హెడ్డాఫీసు ఆవరణలో వేలం వేయబడును. పాటలో పాల్గొనదలచినవారు పాట ప్రారంభించుటకుముందు 100 రూపాయలు డిపాజిట్టు చేయవలెను. పాట ఖాయపరచిన వెంటనే1/4వంతుసొమ్ముకట్టి మిగిలిన బ్యాలన్సును 48 గంటలలో వసూలు యిచ్చి బండిని డెలివరీ తీసుకొనవలెను. బండిని చూచు కొనదలచినవారు రాముదాసు కంపెనీ ఆవరణలో కంపెనీ పనిచేయుచున్నకాలములో ఎప్పుడైనను చూచుకొనవచ్చును.

పాటను ఖాయపర్చుటకుగాని, లేక రద్దు చేయుటకుగాని ఏకాలమందైనను మేనేజ్‌మెంటుకు సర్వహక్కులు గలవు.

శ్రీ రామా మోటారు ఫైనాన్సు కార్పొరేషన్, కాకినాడ.
కాకినాడ. 17—6—1966

WANTED

WANTED a Stenographer qualified in Typewriting Higher Grade and Shorthand Lower Grade for a Fertiliser Factory around Vijayawada. Applicant should have passed S.S.L.C. and eligible for College Course. Experience with good command over English will have preference. Apply Box No. 2193 c/o Andhra Prabha, Vijayawada, before 16th July, 1966.

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతి వైద్య శాస్త్రమును తెలుగు భాషయందే తపాలుద్వారా నేర్చుకుని డాక్టరు అవండి. భారతదేశమందు హోమియోపతిని తెలుగునందు బోధించు ఏకైక ఉత్తమ వైద్యశాల, వివరములు ఉచితము. డైరెక్టర్,

కర్నాటక హోమియోపతి కాలేజి
[రిజిష్టర్డు] పి. పోస్టు బ్యాగ్ నం. 4, శ్రీరామపురం, బెంగుళూరు—21.

ట్రెయినింగు

నెలకు 120 నుండి 220 రు. జీతములుగల టెలిఫోన్ ఆపరేటర్లుగను టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్లుగను, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లుగను P.U.C., H.S.C., S.S.L.C., and MATRIC Passed or failed (boys and girls) కు శిక్షణయివ్వబడును. 1 రు ఎం. ఓ. పంపిన ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫారము అడ్మిషనుకు పంపబడును.

Principal B.T. & T.T. College Brodipet Guntur-2. (Regd By Govt.)

మంచి ఉద్యోగ అవకాశములుగల టెలిఫోన్ ఆపరేటర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను,అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్లుగనుశిక్షణపొందుటకుP.U.C., H.S.C. S.S.L.C., Matricపాస్‌లేకఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులు కావలెను. వివరములకు రు. 1—00 ఎం. ఓ. ద్వారా పంపవలెను.

PRINCIPAL, V. T. T. COLLEGE, Regd by Govt. M. J. Road, Door No. 8/972, WARANGAL, A.P.

PUC; SSLC; HSC and Matric పాస్ లేక ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రాఫిస్టులుగను,సిగ్నలర్లుగను,అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

టెండరు నోటీసులు

యద్దనపూడి గ్రామ పంచాయతీ

ఎర్రారావుపేట తాలూకా

1966—67 సం.కు యీ దిగువ కనపరచిన సంతలకు పాటపుల వసూలుకై కాంట్రాక్టర్ల టెండర్లు, యద్దనపూడి పంచాయతీ సర్పంచ్‌చే ది. 19—7—66 తేదీ పొయంత్రము 4. గం.వరకు టెండర్లు అందుకోబడును. వివరములు పంచాయతీ ఆఫీసులో పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. వాగళ్ళ వీరయ్య యింటివద్దనుంచి షేక్ ఖాశిం సాహెబు యింటివరకు రిక్షైనింగు వాల్సుతో గ్రావెలురోడ్డు
   ఎస్టిమేటు 1800 —
   డిపాజిటు 90 —
2. కందుల సీరాస్వామి బేరన్‌పెద్ద నుంచి పెంటేల వెంకటసుబ్బయ్య యింటివర్కు రిక్షైనింగు వాల్సుతో గ్రావెలురోడ్డు
   ఎస్టిమేటు 2100 —
   డిపాజిటు 105 —

1966—67 సం.కు కావలసిన స్టేషనరీ సామానులు సప్లయిచేయుట
డిపాజిటు 10 —

కాచిన చినపుల్లయ్య,
సర్పంచ్.

విశాఖపట్నం జిల్లా కో-ఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్.

నెం. ఎం. 425, విజయనగరం—1.
"రసాయనిక ఎరువులు" [కెమికల్ ఫెర్టిలైజర్సు] ఎత్తుటకు.

మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం పోర్టులనుండి రసాయనిక ఎరువులు అనగా "కెమికల్ ఫెర్టిలైజర్స్" ఎత్తి, విశాఖపట్నం జిల్లా కోఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ, విజయనగరంవారి, కొత్తవలస, అనకాపల్లి, ఎలమంచిలిలో యున్న గోడవునులవద్దకు తెచ్చి అప్పచెప్పుటకుగాను సీలువేసిన టెండర్లు కోరడమైనది. టెండరు దరఖాస్తు ఫారములు విశాఖపట్నం జిల్లా కోఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ విజయనగరంవారి ఆఫీసులో ప్రతిరోజు, బుధవారముతప్ప ఆఫీసు పనిచేయు కాలములో ఒక్కొక్క ఫారమునకు రెండు రూపాయలు చెల్లించి పొందవచ్చును. సీలు వేసిన టెండర్లు రిజిష్టర్డు పోస్టుద్వారా తిరుగు రసీదులో శ్రీ యస్. నాగలింగం బిజినెస్సు మేనేజరు, విశాఖపట్నం జిల్లా కో—ఆపరేటివు మార్కెటింగు సొసైటీ లిమిటెడ్ విజయనగరం—1 వారి పేర తేది 28—7—66లోపు అందునట్లు పంపవలెను కవరుపైన "రసాయనిక ఎరువులు" కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎత్తుటకు" అని వ్రాయవలెను.

టెండర్లు 31—7—66 తేదీ సాయంకాలము4 గంటలకు సదరు ఆఫీసులో సొసైటీ అధ్యక్షులవారి సమక్షమున టెండరుదార్లు లేదా వారి ఏజంట్ల సమక్షమునే తెరువబడును. వీరు ఆరోజు హాజరుకావచ్చును.

పూసపాటి మాధవవర్మ,
7—7—66. అధ్యక్షుడు.

ఎక్కౌంటెంట్ జనరల్ ఆఫీసు

ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్—22

ఎక్కౌంటెంట్ జనరల్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ అండ్ ఎక్కౌంట్స్, పోస్ట్సు అండ్ టెలిగ్రాఫ్స్, హైదరాబాద్, డిప్యూటీ చీఫ్ ఆడిటర్, సెంట్రల్ రైల్వేస్, సికింద్రాబాద్‌ల ఆఫీసులలో అప్పర్ డివిజన్ గుమాస్తాలు, లోయర్ డివిజన్ గుమాస్తాలు, స్టెనోగ్రాఫర్ల ఉద్యోగాలలో నియమించబడుటానికి సాధారణ వెయిటింగ్ లిస్టులో చేర్చబడి యుండుటానికి దరఖాస్తులు కోరబడుతున్నాయి.

దరఖాస్తుదార్లు [1] భారత పౌరులు లేక సిక్కిం సబ్జక్టులు [2] నేపాల్ లేక భూటాన్ సబ్జక్టులు లేదా [3] 1—1—'62 కుపూర్వం ఇండియాకు వచ్చి యుండిన టిబెటు దేశీయులైన కాందిశీకులు, లేక అసలు భారత దేశీయులై యుండి భారత దేశంలో స్థిరపడిపోయే ఉద్దేశంతో పాకిస్తాన్‌నుంచి లేచివచ్చిన వారు అయి యుండాలి.[2],[3] తరగతులలో వారు భారత ప్రభుత్వంచే జారీచెయ్యబడ్డ అర్హత సర్టిఫికెట్లను చూపెట్టాలి. పాకిస్తాన్ నుంచి లేచి వచ్చిన వారు సంవత్సరం పైబడి సర్వీసులో ఉండనివ్వబడతారు. అయితే వారు ఈ లోపున భారత పౌరసత్వాన్ని పొంది యుండాలి. ఇతర విషయాలు సమంగా ఉన్నప్పుడు ఈ తెల్పిన వారికి ప్రాధాన్యత యివ్వబడుతుంది. [ఎ] ఇండియన్ ఆడిట్ అండ్ ఎక్కౌంట్స్ డిపార్టుమెంటు, డిఫెన్స్‌ఎక్కౌంట్స్ డిపార్టుమెంటుల నుంచి రిట్రెంచి చెయ్యబడ్డ ఉద్యోగులు, పోస్ట్సు అండ్ టెలిగ్రాఫ్స్ ఆడిట్ ఆఫీసులలోఅధికంగాఉన్నసిబ్బంది, [బి]అధికంగా ఉన్నట్లు ప్రకటించబడ్డ లేక విడుదల చెయ్యబడ్డ (Demobilised) రక్షణ దళాల ఉద్యోగులుసహా ఎస్టాబ్లిష్‌మెంటులో మార్పుల మూలంగా రిట్రెంచి చెయ్యబడ్డ ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగులు, [సి] యుద్ధంగా నిర్వాసితులైన స్వర్ణకారులు తూర్పు పాకిస్తాన్ నుంచి స్థానభ్రష్టులై వచ్చినవారు, భారతీయులైయుండి, ఆయా దేశాలలో గవర్నమెంటు సర్వీసులో ఉంటూ యుండి తూర్పు ఆఫ్రికా దేశాలనుంచి లేచి వచ్చినవారు, [డి] రాజ్యాంగపు మార్పుల మూలంగా బర్మానుంచి 1—6—63 న గాని, ఆ తరువాత గాని, సింహళంనుంచి 1—11—64న గాని ఆ తరువాత గాని ఇండియాకు మరలివచ్చిన పునరావాసులు (Repatriates) [సి], [డి] తరగతుల వారికి ప్రాధాన్యత సదుపాయం వారు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వబడుతుంది. మొత్తం ఖాళీలలో 14.13% షెడ్యూల్డు కులాలకు, 3.88% షెడ్యూల్డు తెగలకు రిజర్వు చెయ్యబడియున్నాయి.

16—10—66న వయోపరిమితులు: అప్పర్ డివిజన్ గుమాస్తా ఉద్యోగాలకు అభ్యర్థులు 18 సంవత్సరాల పైబడిన, 25 సంవత్సరాల లోపు వయస్సువారై యుండాలి. లోయర్ డివిజన్ గుమాస్తాలు, స్టెనోగ్రాఫర్లు 18 సంవత్సరాల పైబడిన, 21 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. ఎన్నిక కమిషనరు నిర్ణయించిన దిగువ సందర్భాలలో సూచించబడిన మేరకు సడలించబడవచ్చును.

[1] షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, యుద్ధార్థమై నిర్వాసితులైన స్వర్ణకారుల విషయాన ఐదు సంవత్సరాలవరకు, [2] లోయర్ డివిజన్ గుమాస్తాల ఉద్యోగానికి దరఖాస్తుచేసే ఇండియన్ ఆడిట్ అండ్ ఎక్కౌంట్స్ డిపార్టుమెంటుయొక్క 4వ తరగతి సిబ్బంది విషయాన, వారు అన్యథా అర్హత కలిగియుంటే, [ఆ కేడర్‌లోని సర్వీసుకు పరిమితమై] ఐదు సంవత్సరాల వరకు [పోస్టల్ ఆడిట్ ఆఫీసుల మెట్రిక్యులేషన్ సార్టర్లు, వయోపరిమితులు లేకుండ గమనింప బడగలరు] [3] ఇండియన్ ఆడిట్ అండ్ ఎక్కౌంట్స్ డిపార్టుమెంటుయొక్క లోయర్ డివిజన్ గుమాస్తాల విషయాన వారు అన్యథా అర్హత కలిగియుంటే [ఆ గ్రేడ్‌లోని మొత్తం సర్వీసుకు పరిమితమై] నాలుగు సంవత్సరాలవరకు]అప్పర్ డివిజన్ గుమాస్తాలుగ ప్రమోషన్లకు అర్హత విచ్చే పరీక్ష ప్యాసయియున్న పోస్టల్ ఆడిట్ ఆఫీసుల గ్రాడ్యుయేట్ లోయర్ డివిజన్ గుమాస్తాలు వయోపరిమితులు లేకుండ గమనింప బడగలరు [4] వయో పరిమితి సడలింపులు కొన్ని పరిస్థితుల క్రింద [ఏ] తూర్పు పాకిస్తాన్, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన కాందిశీకులు, బర్మా సింహళాల నుంచి వచ్చిన పునరావాసులు [ఏ] తూర్పు పాకిస్తాన్, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన కాందిశీకులు, సింహళం నుంచివచ్చిన పునరావాసులకు (Repatriates) [బి] పూర్వపు పోర్చుగీస్ ప్రదేశాల నివాసులకు, [సి] రిట్రెంచి చెయ్యబడ్డ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కూడ ఇవ్వబడుతుంది.

జీతం: అప్పర్ డివిజన్ గుమాస్తాలు, స్టెనోగ్రాఫర్లు: రు. 130—5—160—8—200—ఇబి—8—256—ఇబి—8—280—10—300, పైన ఎలవెన్సులు. అప్పర్ డివిజన్ గుమాస్తాల విషయాన జీతం ఒక సంవత్సరం తరువాత ఒక డిపార్టుమెంటల్ పరీక్ష ప్యాసయినంతట రు. 150—లకు పెంచబడుతుంది. స్టెనోగ్రాఫర్ల విషయాన ఇంటర్వ్యూకు సెలెక్టు కాబడిన అభ్యర్థులకు ఒక ప్రాక్టికల్ టెస్టు ఇవ్వబడుతుంది. డిక్టేషన్‌లో నిమిషానికి 100 మాటలు, నిమిషానికి 120 మాటలు కనీస ప్రమాణాన్ని తృప్తిపరిచే వారికి, అప్పాయింటు కాబడితే, పై స్కేలులో వరుసను రు. 176 —లు, రు. 200 —లు స్టార్టు ఇవ్వబడుతుంది.

లోయర్ డివిజన్ గుమాస్తాలు: రు. 110—3—131—4—155—ఇబి—4—175—5—180.

విద్యార్హతలు: అప్పర్ డివిజన్ గుమాస్తాలకు: ఒక పరిగణింపబడిన యూనివర్సిటీ డిగ్రీ. హెచ్చు అర్హతలు కలిగియున్న వారికి ప్రాధాన్యత యివ్వబడుతుంది. పై ఉద్యోగంలో నియమించబడటానికి అర్హత విచ్చే ఇతర క్వాలిఫికేషన్లు వారు కూడా గమనింప బడగలరు. అయితే యితర నిబంధనలను తృప్తి పరచడానికి లోబడి వారు ఇంటర్వ్యూకు పిలవబడే నాటికి వారి ఫలితాలు ప్రకటింపబడియుండాలి.

లోయర్ డివిజన్ గుమాస్తాలకు: మెట్రిక్యులేషన్, లేక తత్సమానమైన పరీక్ష, టైపింగ్ అదనపు అర్హత గల అభ్యర్థులకు లోయర్ డివిజన్ గుమాస్తాలుగ నియమింప బడటానికి తగు ప్రాధాన్యత యివ్వబడుతుంది.

స్టెనోగ్రాఫర్లకు: రెండవ డివిజన్‌లో మెట్రిక్యులేషన్, లేక ఏదైన తత్సమానమైన పరీక్ష, షార్టుహాండ్‌లో నిమిషానికి 100 మాటలు టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 40 మాటలు కనీసపు స్పీడు, షార్టుహాండ్, టైపురైటింగ్ రెంటిలోను పెద్ద డిప్లమా కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

దరఖాస్తులు ఇంగ్లీషులో అభ్యర్థి యొక్క స్వదస్తూరిలో దిగువ వివరాలు తెల్పుతూ కవర్లలో, కవరుమీద "అప్పర్ డివిజన్ గుమాస్తా—లోయర్ డివిజన్ గుమాస్తా—స్టెనోగ్రాఫరుగ నియమించబడుటానికి దరఖాస్తు" అని వ్రాసి, వ్యక్తిగతంగా కాకుండా పేరుపేరట ఎక్కౌంటెంట్ జనరల్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్—22 కు అడ్రసుచేసి పంపాలి. దరఖాస్తులు తీసికొనబడు కడపటి తేదీ 25—7—1966. సర్వీసులో ఉన్నవారు దరఖాస్తులను సక్రమ మార్గాన ఈ ఆఫీసుకు 31—7—1966వరకు, ఆ లోపున గాని చేరేట్లు పంపాలి. వయస్సు, విద్యార్హతలు, ఉంచే అనుభవం సర్టిఫికెట్ల యొక్క, షెడ్యూల్డు కులాల తెగలవిషయంలో కమ్యూనిటీ సర్టిఫికెటు యొక్క అటెస్టు చెయ్యబడ్డ కాపీలను దరఖాస్తులతో చేర్చి పంపాలి. ఇవి వాపసు చెయ్యబడవు.

1. దరఖాస్తు చెయ్యబడ్డ ఉద్యోగం పేరు
2. అభ్యర్థి పేరు [పెద్ద అక్షరాలలో]
3. తండ్రి పేరు.
4. పోస్టల్ అడ్రసు.
5. పుట్టిన పూరు, తేది.
6. జాతి, మతం.
7. కులం [షెడ్యూల్డు కులము—తెగల విషయంలో]
8. విద్యార్హతలు—ప్యాసయిన సంవత్సరం, సేకరించిన మార్కులు, పొందిన తరగతి గ్రూపు సబ్జక్టులలో మొత్తంమీద శా
9. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు.
10. ఉంటే, పూర్వానుభవం.
11. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రిజిస్ట్రేషన్ నంబరు.
12. ఇతర ప్రత్యేకాంశాలు, ఏవైన ఉంటే.

అభ్యర్థులు ఇంటర్వ్యూకు/లిఖిత టెస్టుకు/ సెలెక్షను టెస్టుకు హైదరాబాద్ కు స్వంత ఖర్చులమీద వచ్చేందుకు సిద్ధపడి యుండాలి. షెడ్యూల్డు కులాల—తెగల అభ్యర్థులకు మాత్రం, ఇంటర్వ్యూలకు పిలువులు జారీచెయ్యబడే సమయాన తెలియపరచబడే కొన్ని నిబంధనలకు లోబడి, ఇంటర్వ్యూ సందర్భాన అయిన ప్రయాణపు [ప్రయాణ] ఖర్చులు చెల్లించబడతాయి. అభ్యర్థి నుంచి ఎట్టి ఉత్తరాలుగాని గమనింపబడవు. ఏవిధమైన కాన్వాసింగ్ గాని అభ్యర్థిత్వానికి అనర్హత కాగలదు.

DA-29(65/66

నా ఖ్యా మైన ఆన్ ప్లా టు లు

దినమునకు 10—15 టన్నులు డెలివరీ యివ్వగలము సైట్లు: సికింద్రాబాద్, హైదరాబాదు సబ్బరబులను కావలెను.
సంప్రదించుటకు: వి.వి. సుబ్బారావు
ఫోన్ నెంబరు 32801
హైదరాబాద్.

ప్రకటన

ఇందువలనయావన్మందికి తెలియజేయునదేమనగా గవర్నమెంటువారి ఆహార వ్యవసాయశాఖనెంబరు 1332 [సొత్మ]—, 25—5—66 తేదిగల ఉత్తర్వు ప్రకారం తిరుపతి కేంద్రస్థానముగాగల్ల సైలెంగుస్ప్లాయడు జిల్లా అటవీశాఖాధికారి 1—7—66 తేదీ నుండి గుంటూరు సర్కిలులోవున్న ఏలూరు, గుంటూరు, ఉత్తర నెల్లూరు, దక్షిణనెల్లూరు తూర్పుచిత్తూరు,పడమటి చిత్తూరు ఫారెస్టు డివిజనులపై అధిపత్యము కల్గి యుండెదరు. గుంటూరు ఫారెస్టు సర్కిల్ కన్సర్వేటరువారు సదరు తిరుపతి సైలెంగు స్ప్లాయడు డివిజను పై అధిపత్యము కల్గి యుండెదరు.

ఎవరైన ఫిర్యాదులు చేయవలసి వచ్చినచో గుంటూరు సర్కిల్ కన్సర్వేటరువార్కిగాని, తిరుపతి సైలెంగుస్ప్లాయడు జిల్లా అటవీశాఖాధికారికిగాని చేసుకొనవచ్చును.

(సం) ఎ. రామకృష్ణ,
అటవీశాఖ కన్సర్వేటరు
గుంటూరు సర్కిలు, గుంటూరు.

తిరుమల-తిరుపతిదేవస్థానములు

తిరుపతి

హరికథా కాలక్షేపంలో కోర్సులు

తిరుపతి, శ్రీ వేంకటేశ్వర సంగీత, నాట్య కళాశాలలో హరికథా కాలక్షేపంలో మూడు సంవత్సరాల కోర్సు ఒకటి స్థాపింపబడు తున్నది. ట్యూషన్ ఫీ ఏమియూ చార్జి చేయబడదు. కోర్సులు తీసుకొనబడిన తగినట్టి విద్యార్థులకు, విద్యార్థినులకు ఒక్కొక్కరికి నెలకు రు 60—ల స్టయిఫెండు యివ్వబడుతుంది. ఎస్. ఎస్. ఎల్. సి. వరకు చదివియుండి, సంస్కృతం, తెలుగు, తమిళం, సంగీతం తగినంత తెలిసియుండి, చక్కటి గాత్రం కలిగియుండి, వాగ్ధార కలిగియున్న అభ్యర్థులు, అభ్యర్థినులు ఈ కోర్సులో ప్రవేశమునకు దరఖాస్తు చేయవచ్చును. అభ్యర్థులకు హరికథా కాలక్షేపములు బోధనపరంలో తెలుగు, తమిళం రెండింటిలోను శిక్షణ యివ్వబడుతుంది. ఈ కోర్సు 1966 జూలై 25న ప్రారంభించబడుతుంది. దరఖాస్తులు తీసుకొను కడపటితేది 1966 జూలై 20. దరఖాస్తు ఫారాలకు, ఇతర వివరాలకు స్వంతఅడ్రసు వ్రాసిన 15 పైసల స్టాంపు కవరును పంపుచు ప్రిన్సిపాల్, ఎస్. వి. కాలేజి మ్యూజిక్ అండ్ డాన్స్, తిరుపతికి వ్రాయవలెను.

తిరుపతి (సం) దేవరాజులు,
6—7—1966. ఎగ్జిక్యూటివ్ ఆఫీ

మోరంపల్లిబంజార్‌లో ప్రాథమిక పాఠశాల భవనం

కొత్తగూడెం, జూలై 12:— బూర్గంపహాడ్ సమితిలోని మోరంపల్లి బంజార్ గ్రామంలో రు. 7,800 ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనానికి యిటీవల ఖమ్మం జిల్లాకలెక్టరు శ్రీ పి. ఎస్. కృష్ణన్ ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ టి. వెంకటప్పయ్య ఈసందర్భంగా జరిగిన సభకు అధ్యక్షతవహించారు. శ్రీ జహరుద్దీన్ [బి. డి. ఓ.] వందన సమర్పణ చేశారు.

కామేపల్లిలో హరిజనహాస్టల్

ఎల్లెందు సమితిలోగల కామేపల్లిలో జిల్లా పరిషత్ కార్యదర్శి శ్రీ రామ్‌సింగ్ హరిజన హాస్టల్‌కు యిటీవల ప్రారంభోత్సవంచేశారు. సమితి అధ్యక్షుడు శ్రీ ఎస్. సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. శ్రీ బి. వి. ఎ. వరసయ్య [బి. డి. ఓ.] స్వాగతం చెప్పారు. ఈ హాస్టల్‌లో 30 మందికి వసతి కల్పించబడింది. ఒక్కొక్కరికి రు. 20 ల చొప్పున గ్రాంటు యివ్వబడింది. ఈమొత్తం సాంఘిక సంక్షేమ శాఖనిధినుండి కేటాయించబడింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

కామేపల్లిలో నెలకొల్పబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శ్రీ జె. వెంగళరావు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రానికి రు. 6,000 లను, రెండెకరాల భూమిని ఆ గ్రామస్థులు స్వచ్ఛందంగా విరాళం ఇచ్చినందుకు ఆయన గ్రామస్థులను అభినందించారు. 1965-66 సంవత్సరంలో ప్రభుత్వం అయిదు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను కేటాయించిందని, ఈకేంద్రాలు మారుమూలనున్న ప్రజల ఆరోగ్య పరిస్థితులను చూడగలవని ఆయన అన్నారు. శ్రీ వరసయ్య [బి. డి. ఓ.] వందన సమర్పణ చేశారు. [మ. వి.]

విజయవాడ, జూలై 12:— ఇక్కడ ఉడ్‌పేటలో వున్న ఆదిమాంధ్ర సాంఘికవిజ్ఞాన మండలి నాటక విభాగం సమావేశమై అస్పృశ్యతా నివారణను ప్రచారంచేసే 'జన్మహక్కు' అనే నాటకానికి మండలి అధ్యక్షుడు శ్రీ రాయప్రోలు ప్రారంభోత్సవంచేశారు. నాటకరచయిత శ్రీ 'వెం.పా.'

పాతపట్నం సమితిలో పశువులపపారుడురోగం

శ్రీకాకుళం, జూలై 12:— పాతపట్నం సమితిలోనున్న పోలవరం గ్రామంలో పశువులకు పారుడు వ్యాధి వ్యాపించిందని వార్తలు చేరాయి. అందుకు పశుపోషణ శాఖాధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు గ్రామములకు పోయి, పశువులకు యింజక్షన్లు యివ్వడం ద్వారా పారుడురోగం సోకకుండా ఉండేందుకు కృషిచేస్తున్నారు. దండుగోపాలపురం, నారాయణవలస, పరువులల సంతలలో ఈ జబ్బు ఉధృతంగా పశువులకు వ్యాపించింది. మూడు నెలల వరకు పై సంతలు లేకుండా చేయడానికి యోచిస్తున్నారు. [మ. వి.]

కారు ఢీకొని ఒకనిమృతి

రాజమండ్రి, జూలై 12.— రాజమండ్రి నుండి రాజానగరం వెడుతున్న ఒక మోటారు కారు జూలై 7 న ఢీకొనడంవల్ల అదే దిక్కుగా వెడుతున్న దివాన్ చెరువుకు చెందిన శ్రీ నీలపాలి గింగిరాజు అనే పుల్లలు అమ్ముకునే వ్యక్తి ప్రభుత్వ కళాశాలకు సమీపంలో మరణించాడు. ఈకారుముందు ఎదురుగా వస్తున్న సైకిల్‌ను ఢీకొనగా దానిపై ప్రయాణిస్తున్న శ్రీ వీగి కృష్ణారావుకు తీవ్రమైన గాయాలు తగిలాయి. వెంటనే అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సార్థం తీసుకువెళ్ళారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలకు కూడా బాగా దెబ్బలు తగిలినందున వారినికూడా ఆస్పత్రికి పంపారు. పోలీసు సబ్—ఇన్‌స్పెక్టర్ శ్రీ షేక్ హుసేన్ దర్యాప్తు జరుపుతున్నారు. [మ. వి.]

రైలులో ప్రసవం

నంద్యాల, జూలై 12:— ఇటీవల పాణ్యం సమీపంలో గుడ్సుబండికి ప్రమాదం సంభవించగా గుంటూరు—హుబ్లీ ప్యాసింజరురైలు ఇక్కడ కొద్దిసేపు ఆగింది. ఇదే సమయంలో గర్భిణితోవున్న ఒక ప్రయాణికురాలుకు నొప్పులు ఆరంభంకాగా, రైల్వే డాక్టర్ శ్రీ రామకృష్ణమూర్తి సహాయ సహకారాలతో ఆమె అక్కడే ప్రసవించింది. తల్లి, కూతురు క్షేమంగా వున్నారు. [మ. వి.]



కనబడుటలేదు

సుమారు 22 సం. రములు వయస్సు పేరు ప్రతాప రుద్రారెడ్డిగాని, పద్దిరెడ్డి అనిగాని చెప్పును. మాటలువచ్చునుగాని మాట్లాడడు మౌనంగా వుండును, కావున యితని ఆచూకి తెలిపినవారికి ఖర్చులు, తగిన బహుమతి యివ్వబడును.

ఇట్లు,
శ్రీ రామచంద్రారెడ్డి,
శాసేంద్రనగరం, రాజమండ్రి—3.



ఆంధ్రకు ఏజంట్లు: ది ట్రేడ్ ప్రమోటింగ్ కార్పొరేషన్. పి. ఓ. బాక్సు 350, విజయవాడ—2.

లూబ్రికేటింగ్ నూనెలు

మరియు

అన్నిరకాల పెట్రోలియం సరుకులు

మిక్కిలి సరసమైన ధరలకు లభిస్తున్నవి

వితరణదారులు:

నేషనల్ ఆయిల్ కంపెనీ

హెడ్డాఫీసు: 65, కాటన్ స్ట్రీట్, కలకత్తా—7.
ఫోన్లు: 335981, 337912, 555525, 665111
తంతి: Hawabaj

Pressman



రేడియో

గురువారం, జూలై 14
శక 1888—ఆషాఢ 22

హైదరాబాద్—ఎ 405.4మీ.
ఉదయం.6—00వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00తె. వా., 7—15విజయవాడవలె, 8—30విజయవాడవలె. మధ్యాహ్నం.12—30 కార్మికుల కార్యక్రమము, 1—50తె. వా., 2—20బేగంఅఖ్తర్. సాయంత్రం.5—30 స్థానిక ప్రకటనలు, 5—35విజయవాడవలె, 5—50విజయవాడవలె, 6—15గ్రాం.వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయిక విషయాలు, 7—00తె. వా., 7—15 దీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30 చతురంగం, 7—45రాగం, తానం, పల్లవి, 8—40లలితసంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ.
ఉదయం:6—00హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం:12—30హైదరాబాద్ ఎ వలె, 1—00ఎ. మృణాళిని, 1—30హైదరాబాద్ ఎ వలె, 2—10క్షేత్రజ్ఞ పదాలు. సాయంత్రం:5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00తె. వా., 7—15హైదరాబాద్ ఎ వలె, 10—00ఎ. మృణాళిని, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.
ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10భక్తి రంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15హెచ్. రామచంద్రశాస్త్రి:వేణువు, 7—45సంగీత శిక్షణ, 8—30ఎన్. రాధా శ్రీహరి. మధ్యాహ్నం:12—05 గానసుధ, 12—15వార్తలు—వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00హెచ్. రామచంద్రశాస్త్రి:వేణువు, 1—50తె. వా., సాయంత్రం:5—30 స్థానిక ప్రకటనలు, 5—35గ్రామలక్ష్మి, 6—05వాద్యబృందం, 6—15గ్రాం.వా., 6—25ప్రస్తుతాంశం, 6—30పంటసీమలు, 7—00 తె. వా., 7—15దీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30చతురంగం రూపకం, 7—45రాగం, తానం, పల్లవి:డి.పశుపతి, 8—40 చిత్ర రంగిణి—ఫిల్మ్‌సంగీతం, 9—30అఖిలభారత రూపక కార్యక్రమము[తెలుగు]'నాగార్జునథావ్' 10—00ఎన్. రాధా శ్రీహరి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.
ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం, 6—05ఎన్. రాజం, 7—00వాద్య సంగీతం, 8—15 రాగం, రాగమాలిక, పల్లవి: 9—15గోమతి కృష్ణమూర్తి, 10—00 స్వర్ణ వెంకటేశ దీక్షితర్ కృతులు, మధ్యాహ్నం: 1—00కడయనల్లూర్ ఎస్. వెంకటరామన్, సాయంత్రం:5—30టి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం, 8—00ఎన్. ఎల్.గానసరస్వతి, 12—00ప్రసార సమాప్తి.

మద్రాసు—బి. 211.3 మీ.
ఉదయం:6—00మద్రాస్ ఏ వలె, 7—00తె. వా., 7—15సంగీతమంజరి, మధ్యాహ్నం:1—50తె. వా., 2—00మహిళా మండలి, సాయంత్రం: 6—40టి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం, 7—00తె.వా., 7—15 వాద్య సంగీతం, 7—30గీతమాలిక, 10.35 ప్రసార సమాప్తి.

ప్రయాణీకుల బస్సుకు ప్రమాదం

బాలికమృతి, 6 గురికిగాయాలు

పెద్దాపురం, జూలై 12:— సామర్రు నుండి ప్రత్తిపాడు మీదుగా అన్నవరం వెళ్తున్న బస్సు జూలై 9న ఉదయం ధర్మవరం, వన్నెపూడి మధ్య గ్రాండ్‌ట్రంక్ రోడ్డుమీద కమాన్‌కట్టలు విరిగిపోయిన కారణంగా పట్టు తప్పి రోడ్డుప్రక్కకుదూసుకు పోయి గోతిలో పడిపోయింది. ఈ సందర్భంగా ఆరుగురికి గాయాలు తగిలాయి. వీరిలో ఒక ముసలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ధుర్రం సెట్టి కుమారి అనే అరు సంవత్సరముల బాలిక ఈ దుర్ఘటనకులోనై ప్రాణాలు కోల్పోయింది.

ఈ ప్రమాదవార్త అందినవెంటనే, ప్రత్తిపాడు పోలీసు సబ్‌యిన్‌స్పెక్టర్ శ్రీవి. సూర్యారావు తన సిబ్బందితో హుటాహుటిగా ప్రమాద స్థలానికి వెళ్ళి గాయపడినవారిని చికిత్సార్థం కాకినాడ జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు సాగిస్తున్నారు.

సైకిళ్లచోరీ నేరంపై ఇరువురి అరెస్టు

పెద్దాపురం, జూలై 12:—సామర్లకోట పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. వెంకటరావు నిన్నఉదయం ఆంధ్రప్రభ విలేఖరితో మాట్లాడుతూ మాజీ నేరస్థుడు, సామర్లకోటవాస్తవ్యుడు అయిన మూరిళ్ల గోకరాజును అరెస్టుచేసి, వివిధ ప్రాంతాలలో అతడు అపహరించిన 16 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒకవైపునమూరిళ్ల గోకరాజు దొంగిలించినసైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటూవుండగా మాజీ నేరస్థుడు, శెట్టిపాలెం వాస్తవ్యుడు శీలంసుబ్బారావు దొంగిలించినఅయిదు సైకిళ్లు కూడా పోలీసులకు దొరికినట్లు చెప్పారు. మూరిళ్ల గోకరాజు లోగడ అయిదు సైకిళ్ల కేసులో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించగా, శీలం సుబ్బారావు60సైకిళ్లకు పైగాదొంగిలించబడిన కేసులో రెండు సంవత్సరాలు జైలు శిక్షగడిపి నారని సబిన్‌స్పెక్టర్ శ్రీ వెంకటరావుతెలిపారు. ఇప్పటికి పోలీసులకు దొరికిన 21 సైకిళ్లను సామర్లకోటపోలీసుస్టేషన్‌లో భద్రపరిచినారు. నేరస్థులు ఇద్దరు కాకినాడ, తుని సబ్‌జైళ్లలో రిమాండులో వున్నారు. [మ. వి.]

కృష్ణాజిల్లాలో మెట్ట ప్రాంతాల దుస్థితి

పశుగ్రాసానికి కరువు: వరినాట్లు పడక రైతుల ఆందోళన

బందరు, జూలై 12:— "ఈ ఏడాది వర్షాలు లేనందున కృష్ణాజిల్లా మెట్టప్రాంతాలలో సుమారు 20 నుండి 60 శాతంవరకు మాత్రమే వరినారుమళ్ళు పోయుటకు అవకాశంకలిగింది. ఇవి కూడా బావులక్రిందనుండుటకు వీలుగా వున్న చోట్ల మాత్రమేపోశారు. ఈ ఆకుమళ్ళుసగంవరకు ఎండిపోయి తిరిగి విత్తనాలుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలుపడినట్లయితే మిగతానారుమళ్ళుపోయుటకురైతులు ఆదుర్దాతోవున్నారు ఇపుడు పోడైపోయినసారువుళ్ళకు విత్తనాలు సరఫరాచేసేందుకు వ్యవసాయశాఖవారు ఏర్పాట్లు చేశారు ఇందుకోసం జిల్లాలోని వ్యవసాయ డిపోలలో విత్తనాలస్టోర్సులలోనుసుమారు 1000బస్తాల వరివిత్తనాలు సిద్ధంగావున్నాయి" అని జిల్లా వ్యవసాయోత్పత్తి అధికారి శ్రీ అద్దంకి సుబ్రహ్మణ్యం యిటీవల పత్రికా విలేఖరులతో చెప్పారు.

శ్రీ సుబ్రహ్మణ్యం ఈ నెల 8, 9 తేదీలలో తూర్పు, పశ్చిమ కృష్ణాలోని వ్యవసాయశాఖ ఉద్యోగుల సమావేశాలకు వెళ్లివచ్చారు.

వీరు ఇంకా ఇలా అన్నారు. "డెల్టాప్రాంతంలో కూడా సుమారు 30 నుండి75శాతం మాత్రమే నాట్లు పూర్తయినాయి. వర్షాలు లేనందున, కాలువలలో నీరుఉన్నప్పటికినాట్లు బహు నెమ్మదిగా జరుగుతున్నాయి.

మెట్ట ప్రాంతాల్లలో వేరుసెనగ, కంది మొదలైన పైరులు కూడా వర్షాలు పడనందున అధిక భాగం ఎండి పోతున్నాయి. అపుడపుడు పడే వర్షపు జల్లులతో ఇవి కొంత వరకునిలబడినాయి. నాట్లుపడనిచోట ఈమెట్ట ప్రాంతంలో జొన్న, ఉలవ మొదలైనవి చల్లుకునే పరిస్థితులు రావచ్చునని రైతులుఆందోళన పడుతున్నారు.

చెరువుల్లో నీరు లేదు. బావులు కూడా చాలావరకు ఎండి పోయాయి. పశుగ్రాసానికి, పశువుల నీటికి కూడా చాలావరకు మెట్టప్రాంతాల్లో బాధలు పడుతున్నారు.

వ్యవసాయ కూలీలకు పనులు ప్రస్తుతంలో ముమ్మరంగా సాగనందున పనిదొరకటంలేదు. కూలిరేట్లు ప్రస్తుతానికి గత ఏడాదిమాదిరి గానేవున్నవి. మంచినీటి కరువు జిల్లాలోఒకటి, రెండు బ్లాకులలోమినహా జిల్లా అంతాపరిస్థితి బాగానే వున్నది.

పంటకాలువల్లో నీరు ఉన్నప్పటికీ వర్షాలు లేనందున, కాలువలకు ఎగువ భూములకు నీరు మళ్లించటంవల్ల, దిగువ భూములకు నీరు లభించక నాట్లు మందకొడిగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.

ఎరువుల పంపిణీకి కొత్త ఏర్పాట్లు

జిల్లా వ్యవసాయోత్పత్తి శాఖాధికారి వివరణ

బందరు, జూలై 12:— కృష్ణాజిల్లాకు 66—67 సంవత్సరం వాడకాలకు సుమారు 71 వేల టన్నులు ఎరువులుకావలసివుంటుంది. ఇందులో మొదటి పంటకు 43వేల టన్నులు అవుసరమవుతుంది. కాని ప్రభుత్వం సరఫరా లేనందువ యిప్పటికి 7200టన్నులు మాత్రమే పంపకం నిమిత్తం సమితులకు కేటాయించబడింది. ఇంకా ఎక్కువ ఎరువులురైతులకు అందజేసేందుకు జిల్లా కలెక్టరు ప్రయత్నిస్తున్నారని, ఎరువుల కొరత దృష్టిలోవుంచుకుని వచ్చిన ఎరువులను సక్రమంగాపంపిణీచేసేందుకు తగినచర్యలు తీసుకోబడుతున్నట్లు యిటీవల జిల్లా వ్యవసాయోత్పత్తి కమిషనర్ శ్రీ అద్దంకి సుబ్రహ్మణ్యం చెప్పారు.

గ్రామ సేవకులు సరిగా పర్మిట్లు యిచ్చి పున్నఎరువులు సకాలంలో రైతులకు అందచేయుటకు ప్రత్యేక పద్ధతి ఏర్పాటు చేయబడినదని, ఇందుకు రివిన్యూ డివిజన్లస్థాయిలోసమావేశాలు జరిగి జిల్లా అధికారులకు, బి.డి.ఓ.లకు ఆదేశాలివ్వడం కూడా జరిగినదని ఈ అధికారి అన్నారు.

"సొసైటీల ద్వారా ఎరువులు పంపకం చేసేందుకు నిర్ణయించబడినదని, సరిగా పని చేయని సొసైటీలను తొలగించి, సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన కొత్తసొసైటీలను ఎన్నుకునేందుకు ఈ వారంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతను బందరులో సమావేశమయినిర్ణయము తీసుకోవటం జరుగుతుందనికూడా" శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

మెట్టప్రాంతాల్లో శిస్తువసూళ్ల నిలిపివేత

జిల్లా ఆహార సలహాసంఘం తీర్మానం

బందరు, జూలై 12:— కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో తాత్కాలికంగా ఈ ఏడాది భూమి శిస్తు, బుణాల వసూళ్ళ నిలిపివేతకు నిర్ణయిస్తూ జిల్లా ఆహార సలహాసంఘం యిటీవల తీర్మానించింది.

జూలై 9న కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినసమావేశానికి కలెక్టరు శ్రీ జయకర్ పి. జాన్సన్ అధ్యక్షతవహించారు. సర్వశ్రీ యస్. బాలాజీ సింగ్[జిల్లా సప్లయి ఆఫీసరు], పిన్నమనేని కోటేశ్వరరావు[జిల్లా పరిషత్ అధ్యక్షుడు], పి. యల్. రాయుడు, గంటాకృష్ణమూర్తి హాజరై జిల్లాలోని ఆహారపరిస్థితిని సమీక్షించారు.

జిల్లాలోని కరువు ప్రాంతాలలో మేతలు లోతు చేసేందుకు, పశుగ్రాసానికి తక్కావి రుణాలు ఎక్కువగా యివ్వాలని ప్రభుత్వానికి సలహాయించారు. 5 ఏండ్ల కొక పర్యాయంజరిగే చిన్న నీటి వనరుల మరమ్మతు పనులు, ఈ నెలాఖరులోగా వర్షాలుపడనట్లయితే,మరమ్మతు పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.

కృష్ణా జిల్లానుండి ఆక్కుళ్ళి బియ్యంఎగు[illegible] పండించిన సంకరజాతి యితర ప్రాంతాలకు ఎగుమతిఆహార కార్పొరేషన్ ద్వారా చేయుటకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ పనులకు ఉపయోగించే పంపుసెట్లకువిద్యుత్ సరఫరా అంతరాయంలేకుండా చూడాలి అని, ఒకవేళ అంతరాయం ఏర్పడే పరిస్థితిముందుగా రైతులకు తెలియ జేయాలని తీర్మానించారు.

జిల్లాలోని ఆహారసంస్థలాకు 4 గోడవుల్లోని బియ్యాన్ని జిల్లా వాడకాలకు విడుదల చేయాలని, వీటి ధర జిల్లాలోనిధరలకు సమానంగా వుండేలాగు ఆదేశాలు యివ్వాలని, ఈ గిడ్డంగులలోని నిలవలన్నీ జిల్లాలోని పంటయే గనుక వీటికి ఏలాంటి రవాణాఖర్చులు వుండవని కూడా ఈ తీర్మానములోవివరించబడింది. [మ. వి.]

ప్రభుత్వ ఉదాసీన వైఖరి మారకపోతే రాజీనామా

టెక్కలి సమితి తీర్మానం

టెక్కలి, జూలై 12:—వర్తమాన దుర్భిక్ష స్థితిని గూర్చి చర్చించుటకై టెక్కలి పంచాయతీ సమితి సర్వసభ్యసభ ప్రత్యేక సమావేశము యిటీవల యిచట జరిగింది.

"కరువు" పరిస్థితిని గూర్చి మరియొకసారి ప్రభుత్వానికి తెల్పుటకున్నూ, అప్పటికి సానుభూతి పొందనిచో తమతమ రాజీనామాలు ఉమ్మడిగా అందజేయుటకు తీర్మానించబడింది. ప్రభుత్వం ఈ సంవత్సరం తక్కావీ మున్నగు బుణాల వసూళ్ళను నిలుపుదల చేయవలెననీ, కాగా, ప్రతి వ్యవసాయదారునకు ఐదువందల రూపాయలు బుణాలు యిప్పించవలెననీ, మైనరు యిరిగేషన్ పనులు త్వరితంగా జరిపించవలెననీ వేరొక తీర్మానం గావించబడింది.

క్షామానికి గురియైన గ్రామాల జాబితా రెవిన్యూ అధికారుల సమితికి యివ్వనందుకు విచారము తెల్పుతూ, అట్టిఅనావృష్టిగ్రామాలు 49 మాత్రమేగాక, యింకావున్నవని ప్రభుత్వానికి తెల్పుతూ యింకొక తీర్మానం చేయబడింది. [మ. వి.]

సౌలభ్యంగల తంతి ఇంజనీరింగ్ విభాగాలు నెలకొల్పాలి

కొవ్వూరు సభ విజ్ఞప్తి

కొవ్వూరు, జూలై 12:— కొవ్వూరు బ్రాంచి అఖిల భారత టెలిగ్రాఫ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల యూనియన్ [3 వ తరగతి] లైన్ స్టాఫ్, నాల్గవతరగతి ఉద్యోగుల సంయుక్త వార్షిక సమావేశాన్ని శ్రీ పి. అబ్బన్నరావు [ఆర్. డి. ఒ.] 10 వ తేదీన ఇక్కడ ప్రారంభించారు. జీతాలస్కేళ్ళు పెంపుదలను కోరేటప్పుడు ఉద్యోగులు నేటి ఆర్థికపరిస్థితి, రూపాయి విలువ తగ్గింపును గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వోద్యోగుల ఉపయోగార్థం ప్రభుత్వం సహకార వినియోగదార్ల సంఘాలను ప్రారంభించాలని ఆయన సూచించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతాలస్కేళ్ళమధ్య వివక్షత తొలగాలన్నారు.

సభకు కొవ్వూరు బ్రాంచి అధ్యక్షుడు శ్రీ సి. హెచ్. ఎస్. కామేశ్వరరావు అధ్యక్షత వహించారు.

శ్రీ పి. సూర్యనారాయణ [మూడవతరగతి ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి] మాట్లాడుతూ తంతితపాలాశాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండాలన్నారు. సౌలభ్యంగల టెలిగ్రాఫ్ ఇంజనీరింగ్ డివిజన్లను నెలకొల్పాలని సూచించారు. రాష్ట్రంలోని టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి చెందితేనే తప్ప ఈ శాఖలు సామర్థ్యంగా పనిచేయడానికి అవకాశం లేదన్నారు. ఉద్యోగులు సరిగా పనిచేయడంలేదన్న విమర్శను ఆయన త్రోసిపుచ్చారు.

శ్రీ పి. నాగరాజ్ [కొవ్వూరు బ్రాంచి కార్యదర్శి] స్వాగతంపలికారు. టెలిఫోన్ ఎక్స్‌చేంజికి సరైన భవనాన్ని నిర్మించాలన్నారు. రాజమండ్రి 'కాల్స్'ను 'లోకల్‌కాల్స్'గా చేయాలని సిహెచ్. ఎల్. వి. రమణరావు కోరారు. శ్రీయుతులు ఎం. జనార్దనం, ఎం. సత్యనారాయణ, పి. విఠల్‌మూర్తి, వై. శిరోమణి, పి. ఎస్. ఎన్. రాజులు కూడా ప్రసంగించారు.

రాజమండ్రి టెలిగ్రాఫ్ ఇంజనీరింగ్ డివిజన్‌ను సత్వరం ఏర్పాటుచేయాలని టెలికమ్యూనికేషన్ల సర్వీసులను విస్తరించాలని బహిరంగసభ కోరింది.

ప్రసూతి కేంద్రం

చిలకలూరిపేట, జూలై 12:— చిలకలూరిపేటలో పురపాలకసంఘం వారిచే ప్రసూతి కేంద్రం యిటీవల స్థాపించబడింది. జిల్లా ఆరోగ్య శాఖాధికారి శ్రీ కె. నాగేశ్వరరావు ఈకేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. శ్రీమతి డాక్టర్ సత్యవతమ్మ ఆధ్వర్యం వహించారు. ప్రసూతి కేంద్రం ఆవశ్యకతను గురించి శ్రీ నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవేదమ్మ తదితరులు ప్రసంగించారు. పురపాలకసంఘ కార్యదర్శి శ్రీ పి. బాలకృష్ణారావు వందన సమర్పణ చేశారు. [మ. వి.]

సభలు-సమావేశాలు

గుడివాడలోని శ్రీ భగవాన్ పూజామండలి ఆధ్వర్యాన జూలై 15 వ తేదీనుండి 17 వ తేదీవరకు భగవాన్ శ్రీ రమణమహర్షి సంస్మరణ గుడివాడ మున్సిపల్ ఆఫీసు ఎదురుసందులో గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో జరుగుతుంది. డాక్టర్ శ్రీ ఎ. వి. ఎస్. శర్మ, శ్రీ శ్రీభూపతిరాజు వెంకటలక్ష్మీ నరసింహరాజు, శ్రీ అన్నావఝల లక్ష్మీనారాయణ ముప్పురు [illegible]

జీవిత సౌఖ్యం అనుభవించాలంటే

ఏకారణం చేతనయినా మీరు బలహీనతపొంది వున్నయెడల సిగ్గుపడవద్దు. నేడే డాక్టరు చౌదరిగారిని సంప్రదించి పోయిన శక్తిని బలపరచుకోండి. ఔషధముతోను, ఎలెక్ట్రిక్ చికిత్సతోను, మీ ఆరోగ్యం సరిచేయబడును.

చౌదరి డిస్పెన్సరి

బ్రాంచి: ఉడిపికేఫ్‌ప్రక్క 1, ఆంధ్రప్రభ ఆఫీస్ ప్రక్క, గాంధీనగరం, విజయవాడ—3. నెం. 2, రిచ్ స్ట్రీట్, పి. ఆర్. అండ్ సన్స్ వెనుకప్రక్క, మవుంట్‌రోడ్ మద్రాసు—2.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

అడ్వర్‌టైజ్‌మెంటు నం. (9) 1966

గ్రూపు4 సర్వీసులు(ఎస్.ఎస్.ఎల్.సి ప్రమాణం) పరీక్ష 1966

ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్, జూడిషల్ మినిస్టీరియల్, సెక్రటేరియట్ (ట్రెజరీ, అకౌంట్సు) సబార్డినేట్ సర్వీసులలో ఉద్యోగములకు రిక్రూటుమెంటు.

క్రింద తెల్పిన రిక్రూట్‌మెంటుద్వారా దిగువ ఉద్యోగముల నియామకమునకు 1966లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌చే జరుపబడు ఎస్. ఎస్. ఎల్. సి. ప్రమాణం పోటీ పరీక్షకు ప్రవేశం నిమిత్తం దరఖాస్తులు కోరబడుచున్నవి.

[1] ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్, జూడిషల్ మినిస్టీరియల్ సర్వీసులలో లోయర్ డివిజన్ గుమస్తాలు మరియు ఆంధ్రప్రదేశ్ ట్రెజరి అండ్ అకౌంట్సు సబార్డినేట్ సర్వీసులో లోయర్ డివిజన్ అకౌంటెంట్లు.

[ఎ] సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసినవి.

[బి] సెక్యూరిటీ డిపాజిట్ చేయనవసరం లేనివి.

[2] ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్,జుడిషల్ మినిస్టీరియల్, సెక్రటేరియట్ సర్వీసులలో టైపిస్టులు, స్టెనో—టైపిస్టులు.

వయస్సు: 1—7—66 నాటికి 17 సం. లు పైన 25 సం. లోపు.

గరిష్ఠ వయఃపరిమితి షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, లేదా ఏజన్సీ ఏరియాల్లో ఆనాది జాతులకు చెందిన అభ్యర్థులకు 5 సం. లవరకు పెంచబడును.

విద్యార్హతలు: ఎస్.ఎస్. ఎల్. సి. ప్యాసై కాలేజి కోర్సుకు అర్హత, లేదా లోగడ హైదరాబాద్ స్టేటులోని హెచ్. ఎస్. సి., హెచ్. ఎస్. ఎల్. సి. 1 వ తరగతిలోగాని, 2 వ తరగతిలోగాని 3 వ తరగతిలోగాని ప్యాసు [కంపార్టుమెంటలుగా కాకుండ] లేదా మద్రాసు, ఆంధ్ర, లేదా ఉస్మానియా యూనివర్సిటీలలో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసు లేదా ఎస్. ఎస్. ఎల్. సి. హెచ్. ఎస్. సి. లేదా హెచ్. ఎస్. ఎల్. సి. [కంపార్టుమెంటలుగా] పొంది వివిధ సబ్జక్టులలో అవసరమైనన్ని శాతం మార్కులు తెచ్చుకొనవలెను లేదా "Instructions etc. to Candidates" అనెక్సర్—1లో తెలిపిన ప్రకారము యితర అర్హతలు.

టెంపరరీ గవర్నమెంట్ ఉద్యోగులు,సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్‌నుంచి డిశ్చార్జి కాబడిన వారు లేదా యింకను పనిచేస్తున్నవారు, యుద్ధం సర్వీసు చేసినవారు [ఐ. ఎన్. ఏ. ఉద్యోగులు సహా] మాజీ—బర్మా గవర్నమెంట్ ఉద్యోగులు, డిఫెన్సు డిపార్టుమెంటునుంచి డిశ్చార్జి చేయబడిన సివిలియన్ ఉద్యోగులు, ఇండియా గవర్నమెంట్ రేషనింగు, సప్లయిస్ డిపార్టుమెంట్ నుంచి రిట్రెంచి కాబడిన ఉద్యోగులు, ఎస్టేట్స్ ఎబాలిషన్ ట్రిబ్యునల్స్ [విజయనగరం, చిత్తూరు] నుంచి రిట్రెంచి చేయబడిన ఉద్యోగులు, క్రమబద్ధమైన ప్రాతిపదికమీద స్టేట్ గవర్నమెంట్ సర్వీసులో వున్నవారు, తూర్పు పాకిస్థాన్‌నుంచి వచ్చిన నిర్వాసులు, బంగారు నగలుచేస్తూ, మాన్యుఫాక్చరుచేస్తూ, తయారుచేస్తూ, గోల్డు కంట్రోలు ఆర్డరువల్ల దెబ్బతిన్నవారు, బర్మా, సిలోన్ నుంచి స్వదేశమునకు వచ్చినవారు వయస్సు విషయముతో కొన్ని సౌకర్యములు యివ్వబడుదురు. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు, సైన్యము, నౌకాదళము, వైమానికదళం నుంచి డిమోబిలైజ్ అయినవారు కూడ వయస్సు, విద్యార్హతలలో కొన్ని సౌకర్యములు యివ్వబడెదరు. పూర్తి వివరములకు కమిషన్ వారి "Information for Candidates" లో చూసుకొనవచ్చును.

[illegible] ఆఫీసులో దరఖాస్తులు 10—8—66 వరకు తీసుకొనబడును.

రుసుము: చెల్లించవలసిన రుసుము రు. 10— యుద్ధం సర్వీసు చేసినవారు [ఐ. ఎన్. ఏ. ఉద్యోగులు సహా] షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, ఆనాది జాతులకు చెందిన అభ్యర్థులు రుసుము చెల్లించనవసరం లేదు.

పూర్తి వివరములు, దరఖాస్తు ఫారము ఉద్యోగము పేరు తెలుపుతూ [illegible] హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ [illegible] పొందవచ్చును. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ [illegible] 50 పై. కు [illegible] ఇండియన్ పోస్టల్ ఆర్డరు, స్వంత చిరునామావ్రాసి 20 పై. స్టాంపులు అంటించిన 25 సెం. మీ. X 10 సెం. మీ. గల కవరు [illegible]



కిల్‌బర్న్ పిసి బ్రాండ్ టార్పాలిన్ క్రింద

ఏ సరుకైనాసరే సురక్షితమే

Kilburn PC Tarpaulin

- నాణ్యమైన దూది కాన్వాస్‌తో చేయబడింది.
- మెత్తగా వుంటుంది గనుక సులభంగా [illegible]
- పేరుపొందిన పద్ధతిని వాటర్‌ప్రూఫ్ చేయబడింది.
- కొలతలిచ్చి కుట్టించినట్లు కోరిన సైజులలో లభిస్తాయి.

కిల్‌బర్న్ అండ్ కంపెనీ లిమిటెడ్
8570-1-1 రాష్ట్రపతి రోడ్,
సికందరాబాద్,

స్టాకిస్టు:
అప్పేశ్ ఇంజనీరింగ్ కంపెనీ, విజయవాడ.

JWT/KB15936

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

పరాభవ దీపావళి కథల పోటీ

2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏడాదివలెనే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకోవాలని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా ఆశయ [illegible] నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి బహుమతి : 1,000
రెండవ బహుమతి : 700
మూడవ బహుమతి : 500

రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు:

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. [illegible]
3. [illegible] 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒకే ప్రక్కన వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో [illegible] ఆంధ్రప్రభ సచిత్ర వార [illegible] హక్కు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. [illegible]
8. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము.

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేర వలసిన ఆఖరి తేదీ — 1966 ఆగస్టు 31



ఫోన్: 326714
328572
డైమండ్ కేబిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉత్పత్తిదారులు: కొత్వాల్ ఏజెన్సీస్, 74. సెంబుదాస్ వీధి మద్రాసు—1.
Tel: 442400, 440048 Grams "MANMUL" Tele 311

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

POLYTECHNIC & COACHING CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

110A, Sterling Road, Nungambakkam, Madras-34

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING కు మంచి శిక్షణ ఇవ్వబడును. శిక్షణలో ప్యాసయిన వారి కాతమూ మొత్తము ఇంజనీరింగ్ గ్యారంటీ. పలు కాలేజీల నుండి విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు నేర్పబడును

(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ B.E. DEGREE కు సమానము.
కనీసపు అర్హత: S.S.L.C.. లేక దానికి సరియైన పరీక్ష;
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, స్పెన్సర్ ఇంటరు, ఇంటర్మీడియట్లు, మరియు B.Sc. చదివిన వారికి తక్కువ కాలము,
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 ఏండ్ల కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత: S.S.L.C లేక ఇంకా ఎక్కువ అర్హతలు, S.S.L.C. పరీక్ష ఫెయిలైనవారు కూడా దరకాసు పెట్టుకోవచ్చును (3) L.C.E, L.M.E, & L.E.E For those with Engineering Experience
(Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE Tutorial Classes for Failed Students
ఎక్కువ వసతి, లేబరేటరీ మరియు హాస్టల్ కలదు.

Director M. A. KRISHNASWAMY M Tech, A.M.I.S.E, M.I.C.E. (U.S.A)
పూర్తి ప్రాస్పెక్టస్‌కు రు 1/- M.O. పంపుతూ వ్రాయండి
Principal R. SIVARAMAKRISHNAN, B.E. A.M.I.E (India) Former Principal of C.N.T INSTITUTE Madras-7



కోహినూర్
మెత్తని, శుభ్రమైన క్షౌరమునకు
నేడే కొనండి. కోహినూర్ నీలిరంగు బ్లేడు ఎంతటి బిరుసు గడ్డాన్ని అయినా మెత్తగా క్షౌరం చేయడానికి వీలుగా ప్రత్యేక పద్ధతిని అంచులు తయారుచేయబడినవి.
ప్రస్తుతం దక్షిణ ఇండియాలోనే మాత్రం విక్రయింపబడును
కోహినూర్ వజ్రంకంటె పదునుగల ప్రత్యేకమయిన అంచులుగల నీలిరంగు బ్లేడ్లు

మీ భవిష్యత్తు

నేటి యువకులు వివేకశీలురు - వాళ్లు కొనే టూత్‌పేస్ట్ ఎపిక్. ఎందుకంటే ఎపిక్ పళ్లను శుభ్రంగా తెల్లగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది శ్వాస తాజాగా సువాసనగా ఉంచుతుంది. నేటి సంసిద్ధులైన యువకులు స్త్రీలు పురుషులు కూడా అనాదిరంగా ఆరాదు ఎక్కువగా ఎపిక్‌నే వాడుతున్నారు - ఎందుకంటే వారికి దంతముల ఆరోగ్యమునుగూర్చి బాగా తెలుసు. మంచి ప్రకాశవంతమైన సంసిద్ధవంతమైన భవిష్యత్తుకు ఎపిక్‌ను వాడండి. హెక్సాక్లోరోఫిన్ కూడిన ఎపిక్ దంతములకు సంపూర్ణమగు స్థిరమైన ఆరోగ్యమును కలిగించును.



ఎపిక్
భారతదేశపు ప్రప్రథమ
హెక్సాక్లోరోఫిన్
టూత్‌పేస్ట్ & టూత్ పవుడర్
OSP ఓరియంటల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మద్రాసు 43
ajanta OPE/66-2 TG

ఇది దోమ
ఇదే దోమల సంహారిణి
ఎఱ్ఱని టిన్నులోని ఫ్లిట్...
దోమలను, ఈగలను మరియు అన్ని ఇతర వంటార కీటకాలను చంపుతుంది.
ఫ్లిట్.
మీ గృహమంతటా చేసుకోండి...
ప్రపంచంలో అగ్రగామియైన కీటకసంహారిణి!
ఎస్సో స్టాండర్డ్ ఈస్టర్న్, ఇన్‌కార్పొరేటెడ్ (పరిమిత బాధ్యతతో అమెరికాలో స్థాపితము)
\GMEF - 9 TL

నాణ్యతకు నమ్మకమునకు
SITCO
సిట్కో ట్రాన్సుఫార్మర్లు వాడండి.
మీ స్పెసిఫికేషన్లకు కూడ మేము ట్రాన్స్‌ఫార్మర్లను తయారుచేసెదము దయచేసి వ్రాయండి.
సింగ్ ట్రేడింగ్ కంపెనీ
మౌంట్ రోడ్, మద్రాసు—2.
ఫోన్: 85904.

ఈ
అచ్చివచ్చిన నోటు
I.O.B. కి
పెడుతుంది

... అక్కడ అది బాగా ఎక్కువగా పెరిగి నా భావి జీవితానికి ఉపయోగపడుతుంది.

కొన్ని కరెన్సీ నోట్లు చాలా అదృష్టమైనవి. వెంటనే ఖర్చు కాబడవు. అటువంటి నోట్లను కనిపెట్టి భద్రపరచడానికి ఐఓబికి పంపబడును. మీరుకూడా అచ్చివచ్చిన నోట్లను ఐఓబిలో కూడబెట్టండి. ఆ కూడబెట్టే విధానమెట్లు? వెంటనే మీకు అవసరంలేని వస్తువులను కొనడం వాయిదా వేయాలి. నేడూ మీ భావి జీవితంలోనూకూడా మీకు అచ్చివచ్చిన నోట్లు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఐఓబి మీకు సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంటు, రెకరింగ్ డిపాజిట్ అక్కౌంటు, అధికంగా వడ్డీ రేటును గిట్టించే సౌకర్యాలను కలిగిస్తుంది, "ఎక్కువ ఆదా చేయుట ఎట్లు" అనే కరపత్రమునకు మీ దగ్గిర ఐఓబి ఏజంటును కలవండి.

ఐఓబి మీ పరిచయానికి ఎంత చిన్నదైనా మీ సేవకు పెద్దదే.

దీ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ లిమిటెడ్

సెంట్రల్ ఆఫీసు: 151 మౌంటు రోడ్డు, మద్రాసు-2
M. Ct. ముత్తయ్య ఛైర్మెన్
K. M. నంజప్ప జనరల్ మ్యానేజర్
IOB-1091

మీ సమీపమునగల ఐ ఓ బి. బ్రాంచి: విజయవాడ, మునిసిపల్ ఆఫీసు రోడ్డు 27—6—32 ప్రకాశం రోడ్డు, గవర్నరుపేట— ఏలూరు, మెయిన్‌బజారు, గుంటూరు ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్సు బిల్డింగు, మెయిన్ ట్రంకురోడ్డు—5—37—116, నాల్లపల్లిను, బ్రాంచీపేట — హైదరాబాద్, 5—1—743 బ్యాంకు స్ట్రీట్, సుల్తాన్‌బజారు — కాకినాడ, 14/28—1—7 టి, సుభాష్‌రోడ్డు — మచిలీపట్టణం, 22/391 జగన్నాథపురం నెల్లూరు, 14/286 ట్రంకురోడ్డు — రాజమండ్రి, 15/218 మెయిన్‌రోడ్డు విశాఖపట్నం, 26—15—3 మెయిన్ రోడ్, విజయ్... (సెంట్రల్ బిల్డింగు).

క్రీడాలోకం

ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్

లండన్, జూలై 12:— 8వ ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్పు, నిన్న యిక్కడ ఎలిజిబెత్ రాణిచే ప్రారంభింపబడ్డాయి.

మొదటిపోటీలో, ఇంగ్లండ్‌లో ఉరుగ్వే సమంచేసి, అందర్నీ విస్మయపరిచింది. ఇంగ్లండ్ ఆటగాళ్ళు ఎన్నిదాడులుచేసినా, పటిష్టంగా ఉన్న ఉరుగ్వేడిఫెన్సు ముందు లాభం లేకపోయింది. నిస్సటిఆటరీత్యా, పోటీసమపవటం సరియైన ఫలితం అని చెప్పవచ్చు.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 12:— రహీం ఫుట్‌బాల్‌లీగులో నిన్న జరిగిన పోటీలో, గ్రాస్ హాపర్స్, సికింద్రాబాద్ బ్లూస్‌ను 2—0 గోల్సుతో ఓడించింది. హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్ రోవర్సులమధ్య జరిగిన పోటీ సమమయింది. ఎవ్వరూ గోలు చెయ్యలేదు.

గ్రాస్ హాపర్స్, బ్లూస్‌ల మధ్య పోటీ సమాన స్థాయిలో జరిగింది. గ్రాస్‌హాపర్స్‌కు, మొదటి నిముషంలోనే, టహీర్ గోలు చేసాడు. సమంచెయ్యాలని బ్లూస్ ఎంతో ప్రయత్నించినా లాభంలేక పోయింది. అందుచే విరామం వరకు ఆట ఉత్తేజంగా నడిచింది. ఆట ఆఖర్లో, తిరిగి టహీర్ రెండవగోలు చేశాడు.

స్టేట్‌బ్యాంకు టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 12:— స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్ సర్కిల్‌పోటీలు నిన్న నారాయణగూడా వై. యం. సి. ఎ. లో ప్రారంభమయ్యాయి. ఇందులో, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, అహమ్మదాబాద్, కాన్పూర్, హైదరాబాద్ సర్కిల్సులో బాటు సబ్సిడియరీ బ్యాంకులు పాల్గొంటున్నాయి.

ఈ జట్టులలో ఖొడాజీ, భరతన్, జి. ఎస్. రుణీ [ఢిల్లీ], యం. ఆజాం [హైదరాబాద్]తో బాటు పలువురు ప్రఖ్యాత ఆటగాళ్ళు పాల్గొనుచున్నారు.

ఇతర వార్తలు

కెంట్, వెస్టిండీస్‌ల మధ్య క్రికెట్ పోటీలో వెస్టిండీస్ మొదటి యిన్నింగ్సులో 382 పరుగులు చేసింది. తన మొదటి ఇన్నింగ్సులో 202 [లాల్‌హర్స్ట్ 104] చేసినందున, కెంట్ ఫాలో ఆన్ అయింది. నిన్న ఆట ఆఖరుకు రెండవ యిన్నింగ్సులో, 19 పరుగులకు కెంట్ 2 వికెట్లు పోగొట్టుకుంది.

స్వీడిష్ టెన్నిస్ ఛాంపియన్ షిప్పులో, ముఖర్జీ [ఇండియా], యఫ్. మెక్‌లెనాన్ [బ్రిటన్] సార్టనరుగా, మిక్సెడ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ సాధించాడు. ఫైనలులో పీరు, క్రిస్టర్‌హాప్, ఇవా ఎండర్సన్‌లను 6—4, 6—3తో ఓడించారు.

హాలాండ్ టెన్నిస్ టోర్నమెంటులో వింబుల్డన్ ఛాంపియన్ మాన్యూల్ సంటానా, రాబర్ట్ టెయిలర్ మీద 5—7, 6—8 తో ఓడాడు. ఇది స్వీడన్‌లో ఆతని రెండవఓటమి.

కొత్తగూడెం నుండి 240 మెగావాట్లు

ప్రాజెక్టు పూర్తిఅయినతరువాత లభించే సూచన

న్యూ ఢిల్లీ, జూలై 11:— కొత్తగూడెం విద్యుచ్ఛక్తి ఉత్పాదక కేంద్రనిర్మాణం పూర్తియైన తరువాత, యీ కేంద్రం నాలుగు ఉత్పత్తి విభాగాలు ఒక్కొక్కటి 60 మెగావాట్ల విద్యుచ్ఛక్తి చొప్పున ఉత్పత్తి చేయగలవు. ఈ కేంద్ర నిర్మాణానికి 23.18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

సెంట్రల్ రైల్వేలో గుడ్సురైలుకు ప్రమాదం

రైళ్ళసరాసరి రాకపోకలకు అంతరాయం

హైదరాబాదు, జూలై 11:— కేంద్ర రైల్వే సికిందరాబాదు డివిజన్‌లోనిపూర్ణియా మన్మాడ్ విభాగంలో సార్వాడి—జాల్నా స్టేషన్ల మధ్య నేటిఉదయం 10—30గంటలకుగుడ్సు రైలు పెట్టెలు రెండుపట్టాలు తప్పినవి. ఎవరికీ దెబ్బలు తగులలేదు కాని రైళ్ళ సరాసరి రాకపోకలకు అంతరాయం కలిగింది.

రైవస్‌కాల్వలో విద్యార్థి మునక

విజయవాడ, జూలై 12:— నిన్న ఉదయం సీతారాంపురం వంతెనవద్ద రైవస్ కాల్వలో యితర విద్యార్థులతోపాటు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు రామకృష్ణ [13] అనే విద్యార్థి నీటిలో మునిగిపోయాడు. ఈ విద్యార్థి రంగస్థలనటుడు శ్రీ వేమవరపు శ్రీధరరావు గారి కుమారుడు. శవం కోసం గాలిస్తున్నారు.

మెట్టూరు జలాశయం పరిస్థితి ఆందోళనకరం

మద్రాసు, జూలై 12:— మెట్టూరు జలాశయంలో ప్రవేశించేనీరు 26వేల క్యూసెక్కులనుంచి నిన్న 9,139 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయంలో నీటి పరిస్థితి మెరుగుపడగలదనే ఆశ క్షీణించ జొచ్చింది.

కూర్గుప్రాంతంలో అనావృష్టి

బెంగుళూరు, జూలై 12:— చాలా ప్రాంతాలలో వర్షం పడినా పరిస్థితి యింకా అభివృద్ధి కాలేదని కూర్గ్ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా వున్నదనీ, కృష్ణరాజసాగర్ నీటిసరఫరా తీవ్రంగా తగ్గగలదనీ మైసూర్ ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప ఇక్కడ తెలియజేశారు.

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 12:—

వెండి 1 కిలో గ్రాం.	354.00
చిల్లర 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	175.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్‌వద్ద	444.00
తిరుపత్తూరు అముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసు గోడౌన్	335.00
కొబ్బరినూనె	16.06
కె. జి. ఎస్.	77.50
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	48.00

వ్యవసాయ వస్తువుల ధరలు

విజయవాడ, జూలై 12:— విజయవాడ రీజినల్ అసిస్టెంట్ మార్కెటింగ్ డైరెక్టరు అందజేసిన కొనుగోలుచేయు టోకు ధరలు [ఒక క్వింటాల్ 100 కిలోగ్రాములు లేక 220 స్వర పౌనులు.]

ధాన్యం

సంబర్లు:	75 కి.	100 కి
విజయవాడ	రు.35.25	47.00
కాకినాడ	35.25	47.00
చిత్తూరు	—	—
అక్కుళ్లు:		
విజయవాడ	29.25	39.00
తాడేపల్లిగూడెం	—	—
కాకినాడ	29.35	39.00
ఆముదాలవలస	29.25	39.00
సన్న కృష్ణ కాటుకలు:		
తాడేపల్లిగూడెం:	—	—
సన్నాలు:		
ఆముదాల వలస:	32.25	43.00
మొలకొలుకులు:		
నెల్లూరు:	35.25	47.00

మిల్లుబియ్యం

సంబర్లు:	100 కి.
విజయవాడ	76.02
కాకినాడ	76.02
అక్కుళ్లు:	
విజయవాడ	63.45
తాడేపల్లిగూడెం	—
కాకినాడ	63.45
ఆముదాలవలస	63.45
సన్నకృష్ణకాటుకలు:	
తాడేపల్లిగూడెం	69.73
సంబర్లు:చిత్తూరు:	—
సన్నాలు:ఆముదాలవలస	69.73
మొలకొలుకులు:నెల్లూరు:	76.02

వేరుశనగ

కాయలు:విజయవాడ	147—82
నంద్యాల	—
ఆదోని	171—50
విజయనగరం	155—55
పప్పు:విజయవాడ	218—75
నంద్యాల	—
ఆదోని	225—00
విజయనగరం	230—66
నూనె:విజయవాడ	452—10
నంద్యాల	—
ఆదోని	446—00
విజయనగరం	462—22

అపరాలు

కందులు:విజయవాడ	76—00
గుంటూరు	80—00
ఆముదాల వలస	—
మినుములు:విజయవాడ	100—00
గుంటూరు	104—00
ఆముదాల వలస	80—00
పెసలు:విజయవాడ	93—50
గుంటూరు	100—00
ఆముదాల వలస	95—00
శనగలు:విజయవాడ	133—33

జొన్నలు

అనంతపురం:	తెల్లవి:	61—21
నంద్యాల	పచ్చవి:	—

బెల్లం

హిందూపురం:	మొదటిరకం	108—00
	మూడవ రకం	80—00
చిత్తూరు:	మొదటి రకం:	—
	మూడవరకం:	43—00

జీడిపప్పు

వేటపాలెం:అమెరికన్ రకం	1000—00
దేశవాళి	857—38
బద్దలు	763—54
ముక్కలు	672—72

మిర్చి

గుంటూరుజి.2.ఒకటవరకం	490—00
జి. రెండవ రకం	480—00
జి. 2. వర్ణ రకం	—

నెయ్యి

	ఏల్నాడు	దేశవాళి
గుంటూరులో	760.00	770.00

కొబ్బరికాయలు

[వెయ్యింటికి ధరలు]	కొత్తవి:	పాతవి:
విజయవాడ:	310—00	—
రాజమండ్రి	—	—
పాలకొల్లు:	285—00	305—00

పసుపు

దుగ్గిరాలలో:కొమ్ములు	—
కాస్సూరు	—
దుంపలు	—
కడపలో:కొమ్ములు	102—00
దుంపలు	89—00

జనపనార

విజయనగరం:మొదటి రకం	133—96
రెండవ రకం	128—60
మూడవరకం	123—24
ఆముదాలవలసలో:మొదటిరకం	123—66
రెండవరకం:	120—66
మూడవరకం	117—00

క్లిన్
కాటన్ శిల్కు టెరిలిన్ బట్టలు
ఉతుకుటకు ఉత్తమమైన బ్లూ పౌడరు
నేతా ప్రొడక్ట్సు-విజయవాడ

సప్తయుగి ఫిలింస్
గాంధీనగరం, విజయవాడ
టెలిఫోన్ నెంబర్ల మార్పు
మా కార్యాలయములో టెలిఫోను నెంబర్లు 9—7—1966 నుండి యీ క్రింది విధముగా మార్చబడినవని కాను గమనించ ప్రార్థన.
కొత్త నెంబర్లు:
3381 అండ్ 3382 P.M.B.X.

ఎల్‌ఐసిలో ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లు

పోలిసీ హోల్డర్ల అత్యధిక సౌకర్యమునకేగాని, ఉద్యోగులను పనినుండి తొలగించుటకు కాదు

యంత్రీకరణము, జీవితభీమా వ్యాపారానికి క్రొత్త విషయముకాదు. దానిని అమలులో పెట్టినప్పుడల్లా అది సమర్థతను వృద్ధిపరచి, పోలిసీ హోల్డర్లకు అత్యధిక సౌకర్యముసు కల్పించుటకు మాత్రమేకాని, ఉద్యోగములను తగ్గించుటకు కాదు.

ప్రీమియమ్ బిల్డింగ్‌కు 1924 లో ఎడ్రెస్ మెషిన్‌లు మరియు పంచ్ కార్డ్ మెషిన్‌లు 1928 లోను నెలకొల్పడము గుర్తించదగిన విషయములు. అప్పటినుంచి, భారతీయభీమా పరిశ్రమ పంచ్‌కార్డ్ మెషిన్‌లను ఉపయోగించడం వృద్ధి పరచింది. ఇప్పుడు ఎల్‌ఐసి ఎంతో పెద్దదవడంవలన, సమర్థతతో పనిచేయుడం ఆవశ్యకమైనందువలన, ఇంకా వివిధోపయుక్తమైన కంప్యూటర్లను నెలకొల్ప నిశ్చయింపబడింది. యంత్రీకరణము యొక్క అన్ని దశలయందూ, పోలిసీ హోల్డర్లకు సౌకర్యములు వృద్ధిపొందాయి కాని ఉద్యోగుల తగ్గింపు ఎప్పుడూ జరగలేదు. దానికి బదులుగా, జీవిత భీమా పరిశ్రమలో క్రొత్తగా ఉద్యోగములివ్వడం పెరుగుతూవుంది. పోలిసీ హోల్డర్లకు, ఏజంట్లకు తగిన సౌకర్యములను వృద్ధిపరచవలెననియు మరియు ఉద్యోగులను పనినుండి తొలగించుట జరగదని తను తృప్తి చెందినమీదట ఎల్ ఐసి ప్రత్యేకంగా ఈ నిశ్చయానికి వచ్చింది.

కంప్యూటర్లను నెలకొల్పుటవలన ఉద్యోగులు పనినుండి తొలగింప బడుదురన్న వారిభయమును పోగొట్టుటకు నిర్వాహకుల చేతనే గాక ఆర్థిక మంత్రిచేత కూడా ఎల్‌ఐసి ఉద్యోగులకు పలుమార్లు వాగ్దాన మొసగబడినది.

16 వ ఆగస్టు, 1964 :

అఖిలభారత భీమా ఉద్యోగుల ఎసోసియేషన్ [ఏ.ఐ.ఐ.ఇ.ఏ.] యొక్క 'ఆఫీస్‌బేరర్స్'కు, ఆటో మేషన్‌వలన ఉద్యోగులను పనినుండి తొలగించుట జరగదని వాగ్దాన మివ్వబడినది.

21 వ అక్టోబరు, 1964 :

శ్రీ బి. కె. కపుల్, కార్పొరేషన్‌యొక్క అప్పటి ఛెయిర్మన్, కంప్యూటర్లను నెలకొల్పుటవలన, ఒక్క ఉద్యోగికూడా తొలగింపబడడని నిస్సందేహంగా అభయ మిచ్చిరి.

17, 18 వ సెప్టెంబరు, 1965 :

ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ [పెర్సనెల్] ఏ ఐ ఐ ఇ ఏ కు వ్రాసిన ఉత్తరములో మరల ఈ వాగ్దానమును చేసిరి.

25 వ ఫిబ్రవరి, 1966 :

శ్రీ బి. డి. పాండే, కార్పొరేషన్‌యొక్క ప్రస్తుతపు ఛెయిర్మన్ పత్రికా విలేఖరులతో సమావేశములో ఈ విధంగా చెప్పారు: ఎల్‌ఐసి మరియు ప్రభుత్వము, వీరిద్దరిచేత, ఈ సందర్భములోనుండే భయమును తొలగించుటకు, ఉద్యోగులకు మరల, మరల వాగ్దానములు చెయ్యబడినవి. కంప్యూటర్లను నెలకొల్పుటవలన, ఉద్యోగులను పనినుండి తొలగించుటజరగదన్న వాగ్దానములను ఎల్‌ఐసి నిలబెట్టుకుంటుంది. ఎల్‌ఐసి చేసిన పరిశీలన ప్రకారము, ఉద్యోగులను పనినుండి తొలగించుటకు బదులు, క్రొత్తవారిని చేర్చుకోవడము, ఇంచు మించు ప్రస్తుతము అమలులో నున్నట్లుగానే జరుగుతూండ వలసి వుంటుంది. మరియు కంప్యూటర్లను నెలకొల్పుట వలన క్రొత్తవారిని చేర్చుకోవడంలో తగ్గుదల స్వల్పమైన దగుటచే, ప్రస్తుతమువున్న ఉద్యోగులు అధికంగా వున్నారనే ప్రసక్తి రాలేదు. కంప్యూటర్లను నెలకొల్పుటవలన ఉద్యోగులను పనినుండి తొలగించుటకాని, ప్రస్తుతమువున్న వుద్యోగులలాబడి తగ్గుటకాని జరగదు.

ఏంటి—ఆటోమేషన్ కమిటీల యొక్క వివిధ ప్రతినిధి వర్గములు, ఛెయిర్మన్‌ను కలుసుకొన్నప్పుడు పైవాగ్దానము ను ఆయన మరల చేసిరి.

గత రెండు సంవత్సరములలోను, ఆర్థికమంత్రి మరియు ప్రభుత్వము యొక్క ఇతర ప్రతినిధులు, పార్లమెంటులో అనేకసమయములందు. ఎల్‌ఐసిలో కంప్యూటర్లను నెలకొల్పుటవలన ఉద్యోగులను పనినుండి తొలగించుటజరగదని అభయమిచ్చిరి.

ఉద్యోగులను పనినుండి తొలగించరని హామీలుఇచ్చి, ఆటోమేషన్ వలన కలిగే సమస్యలనుగురించి, కలిసి, చర్చించి అందరికీ అనుకూలమైన, సరియైన పరిష్కారములను చేయుటకై, ఉద్యోగులను ఎల్‌ఐసి అనేకసార్లు ఆహ్వానించింది. ఆ ఆహ్వానము ఇప్పటికీ వుంది.

లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

చిన్న వయస్సులో నేర్చుకొనుటకు వున్నది ఒకదారి!
కృష్ణా మిఠాయిలు
కిండర్ గార్డన్ పిల్లలకై ప్రత్యేకముగా తయారు చేయబడినవి.
కృష్ణా మిఠాయిలు. హ్లాదమును ఆశ్చర్యము కలుగచేయుటా విధమున వెలువడుచున్నది. పసిపిల్లలు బాల బాలికలు. ఇంగ్లీషు సులభతరముగను. రుచికరముగను నేర్చుకొందురనుట స్వాభావికము.
KCP
కె.సి.పి. లిమిటెడ్
ఉయ్యూరు & మద్రాసు.
Criterion-KCP-915-TC

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

Regd. No. H-4

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి 31 సంచిక · 190 విజయవాడ 14 7-1966 గురువారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

తండ్రి గుణాలు తనయునికి

సోమర్‌సెట్, జూలై 13:— 'తండ్రి గుణాలు తనయునికి' అనే సామెత వుంది మనకు. చాలాసందర్భాలకి తండ్రి వృత్తి మీదా చిన్నతనం నుంచీ అభిలాషా, ఆసక్తీ ఏర్పడుతూ వుంటాయి. ఈ పట్టణంలో ఎత్తుగావున్న చిమ్నీలు తుడిచే వృత్తిలో వున్నాడొకాయన. ఆయనకు మూడుసంవత్సరాల కుమారుడు డోసన్ వున్నాడు. వాడికి నడవడమే సరిగారాదు. అలాటివాడు నిచ్చెనమీద ప్రాకుతూ 100 అడుగులు పైకి వెళ్ళాడు. డోసన్ ఎక్కడా జారలేదు. అతడికి మూడేళ్ళకే సహజ పాండిత్యం అలవడింది.

ఎన్. జి. ఓ. లకు సిటీ అలవెన్సు హెచ్చింపు: ప్రభుత్వ నిర్ణయం

ఇందు నిమిత్తం రు. 23 లక్షలు మంజూరు చేసినట్టు అసెంబ్లీలో శ్రీ చెన్నారెడ్డి ప్రకటన

ఉద్యోగ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిన తేదీనుంచి అదనపు సౌకర్యం అమలు

ఎన్. (ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూలై 13:— జి. వో. లకు అదనపు సిటీ అలవెన్స్ సౌకర్యం కల్పించేనిమిత్తం రు. 23 లక్షల మేరకు సొమ్ము మంజూరు చేయబడినట్లు ఒరిక, పరిశ్రమలమంత్రి డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి నేటి ఉదయం శాసనసభలో ప్రకటించారు.

ప్రభుత్వానికి, ఎన్. జి. వో. లకు మధ్య లోగడ కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి ఈ పద్దు క్రింద రు. 18 లక్షలు మాత్రమే ఖర్చుకావలసి ఉన్నదని, అయితే ఈ మొత్తాన్ని తర్వాత రు 19.30 లక్షలకు పెంచామని, ఎన్. జి. వో. ల అభ్యర్థనపై తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ మొత్తం రు. 23 లక్షలవరకు పెంచబడిందని ఆర్థికమంత్రి వివరించారు.

ఈ మేరకు ప్రభుత్వం నేడే ఉత్తర్వులు జారీచేసిందని ఆర్థికమంత్రి ప్రకటించినప్పుడు సభలో పెద్దపెట్టున హర్షధ్వానాలు మార్మోగినవి.

ఎన్. జి. వో. లకు వారి వారి వేతనాలను బట్టి అదనపు సిటీ అలవెన్స్ ఈవిధంగా ఉంటుంది:

రు 89 వరకు వేతనం గలవారికి రు 4, రు 90 నుంచి రు 149 వరకు వేతనం గలవారికి రు 5, రు. 150 నుంచి రు. 399 వరకు వేతనం గలవారికి రు. 6, రు. 400 నుంచి రు. 600 వరకు రు. 8.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ఒక ప్రకటనచేస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీచేయబడుతున్నవని, ఒప్పందం కుదిరిన తేదీ నాటినుంచి ఉద్యోగులకు అదనపు భత్యం చెల్లించబడగలదని తెలియజేశారు.

లోగడ వాగ్దానం చేసిన ప్రకారం ఎన్. జి. వో. లకు సిటీ అలవెన్స్ విషయంపై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలని శాసనసభలో నేడు ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే శ్రీ టి. కె. ఆర్. శర్మ కోరగా ఆర్థికమంత్రి పై ప్రకటన చేశారు.

ప్రధాని ఇందిర, విల్సన్, కొసిగిన్‌ల సమావేశం

మాస్కోలో శనివారం సంభవం

లండన్, జూలై 13:— బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ వచ్చే శనివారంనాడు మాస్కో వెళ్ళినపుడు ఇండియా, రష్యా, బ్రిటన్ ప్రధానుల సమావేశం జరుగవచ్చు.

వచ్చే శనివారంనాడు భారత ప్రధాని ఇందిరకు శ్రీ కొసిగిన్ వీడ్కోలు ఇస్తారు. ఆతర్వాత కొద్దిసేపటికే బ్రిటిష్ ప్రధానికి ఆయన స్వాగతం ఇవ్వవలసివుంది. ఇందుకు రెండవసారి విమానాశ్రయానికి రావనిలేకుండా కొద్ది గంటలు ముందుగా మాస్కోకు రావలసిందని శ్రీ కొసిగిన్ శ్రీ విల్సన్‌ను కోరారు.

ఈ సూచనను శ్రీ విల్సన్ అంగీకరించి లండన్‌నుంచి శనివారం మధ్యాహ్నం బయలుదేర నిర్ణయించుకున్నారు.

శ్రీ విల్సన్ మాస్కో వస్తున్నందున మూడు దేశాల ప్రధానులు కొద్దిసేపు సమావేశం కావడానికి వీలుగా శ్రీమతి ఇందిరాగాంధి మాస్కో నుంచి కొంచెం ఆలస్యంగా బయలుదేరతారు.

వియత్నాం సమస్యా పరిష్కారానికి జెనీవా సమావేశాన్ని తిరిగి ఏర్పాటు చేసే విషయమై చర్చలకు శ్రీ విల్సన్ మాస్కో వస్తున్నందున శ్రీమతి గాంధిని కూడా కలుసుకోవలసిందని శ్రీ కొసిగిన్ శ్రీ విల్సన్‌ను కోరవచ్చు. వియత్నాం విషయంలో శ్రీమతి గాంధి ప్రతిపాదనలకు బ్రిటిష్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన సంగతి సువిదితమే!

బొంబాయి ప్రజల తరలింపు ఇప్పుడప్పుడే కాదు

ముఖ్యమంత్రి నాయక్ ప్రకటన

బొంబాయి, జూలై 13:— నీటి ఎద్దడి కారణంగా బొంబాయి ప్రజలను తరలించే చర్య వెంటనే అమలుజరుపలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు జనాభా తరలింపు విషయం ఆలోచించడంలేదు. మనం పరిస్థితిని వీలైనంతవరకు ఎదుర్కొందాం అన్నారాయన.

ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కార్పొరేషన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు కేంద్ర వ్యవసాయమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంకూడా సంప్రదింపులలో పాల్గొన్నారు.

తంసా—వైతరణ రిజర్వాయర్‌నుంచి నీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ ఇంజనీయర్ శ్రీ భిసే చేసిన సూచన ముఖ్యమంత్రిలో ఆశాభావాన్ని కల్పించింది. రిజర్వాయర్ నీరు ఇదివరలో అనుకొన్నట్టు జూలై ఆఖరు వరకే కాకుండా ఆగస్టు 10 వరకు సరిపోతుందని శ్రీ భిసే చెప్పారు.

చిత్రజగత్తు

'దేశంలో తిండికరువు వచ్చింది! ఆహార ధాన్యాలకోసం ఇతరదేశాలమీద ఆధారపడటం మంచిపద్ధతికాదు! కాబట్టి, ఇతరదేశాలనుంచి నీళ్ళు తెప్పించుకొని, అధికోత్పత్తిని సాధిద్దాం! ఆ విషయమై ఎలక్షన్లు అయిపోగానే విదేశాలకు పోయివస్తా! నిదానం ప్రధానం!'

బొంబాయివద్ద భారీవర్షాలు

బొంబాయి, జూలై 13:— బొంబాయి నగరానికి నీరుసరాఫరాచేసే టాన్సా, వైతర్న అనే రెండు పెద్ద రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతంలో నేడు భారీ వర్షాలు పడ నారంభించినవి.

బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ హైడ్రాలిక్ యింజనీర్ శ్రీ డి. ఆర్. భిసే ఈ విషయాన్ని విలేఖరులకు తెలుపుతూ అక్కడినుంచే ఈ వార్త తనకు అందినదని అన్నారు.

నేడుభారీవర్షాలుపడినందున బొంబాయిలో నీటి సరఫరా పరిస్థితి త్వరలోనే మెరుగు పడే ఆశ కనుపించింది. అంతేగాక ఈనెల 15వతేదీ లోగా వర్షాలు పడకుండావుంటే నగరాన్ని ఖాళీ చేయవలసివస్తుందన్న భయంఇప్పుడంతగాలేదు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్‌కూడా నగరాన్ని వెంటనే ఖాళీచేయించవలసిన అగత్యం లేదనినేడుఅన్నారు.

వియత్నాంపై కొసిగిన్ ఇందిర చర్చలు

ఇండో-పాక్ విభేదాల పరిష్కారానికి ఇండియా వైఖరితో సోవియెట్ ఏకీభావం

మాస్కో, జూలై 13:—

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, నేడు సోవియెట్ ప్రధాని శ్రీ కొసిగిన్‌తో రెండుసార్లు సంభాషణలు జరిపారు. వారుభయులు వియత్నాంతోసహా ప్రపంచ సమస్య లన్నిటినీ సమీక్షించారు. ఇండో — సోవియెట్ సంబంధాలను మరింత పటిష్టం చేసే విషయాన్ని కూడా వారు చర్చించారు.

శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ కొసిగిన్ నేటి ఉదయం క్రెమ్లిన్‌లో ఒకసారి, సాయంత్రం మాస్కోవద్దగల సోవియెట్ ప్రభుత్వ భవనంలో ఇంకొకసారి కలుసుకొన్నారు.

ఉభయ దేశాల నాయికులీ చర్చలు జరపడమేగాక క్రెమ్లిన్‌లోని శ్రీ కొసిగిన్ కార్యాలయంలో ఉభయప్రతినిధివర్గాలనుకలుసుకొని వందనిముషాలకు పైగా చర్చలు జరిపారు.

శ్రీమతి ఇందిర ఉదయం శ్రీ కొసిగిన్‌తో జరిపిన చర్చలలో వారుభయులు తప్ప మరెవరూ లేరు సాయంత్రం జరిగిన చర్చలలో మాత్రం భారతీయ విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ టి.ఎన్. కౌల్ పాల్గొన్నారు.

శ్రీ. కొసిగిన్, శ్రీమతి గాంధీలు తమ పై వేట్లు సంభాషణల్లో వియత్నాంతోసహా ప్రపంచ సమస్యలన్నిటినీ సమీక్షించి, ఇండో సోవియెట్ సంబంధాలగురించి కూడా పరిశీలించారు. ఇక ఉభయదేశాల ప్రతినిధివర్గాల సమావేశంలో ఇండియా, రష్యాలమధ్య ఆర్థిక సహకారం, తాష్కెంట్ ఒప్పందం అనంతర పరిణామాల గురించి చర్చలు జరిపారు.

తాష్కెంట్ ఒప్పందంఅనంతర పరిణామాల విషయంలో ఉభయపక్షాలు, ఒకే దృక్పథాన్ని వెల్లడించాయి.

ఇండియా, పాకిస్తాన్‌లమధ్య సంబంధాలను అన్నిరంగాలలో పెంపొందింపచేయాలని,మిగతా సమస్యలను అపిమ్మట చేపట్టాలని వారు అభిప్రాయ పడ్డట్లు తెలుస్తున్నది.

అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం సాధ్యంకాదన్న ఇండియా అభిప్రాయంతో సోవియెట్ ఏకీభవించినట్లు తెలుస్తున్నది. దీన్ని బట్టిచూస్తే అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావాలన్న పాకిస్తాన్ వైఖరిపట్ల రష్యా అనుకూలంగా లేనట్లు సూచిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ ఉభయ ప్రతినిధివర్గాలు క్రెమ్లిన్‌లో మార్క్స్, లెనిన్ చిత్రాలతోఅలంకరించిన శ్రీ కొసిగిన్ కార్యాలయంతో సమావేశమైనవి.

సోవియెట్ ఫొటో గ్రాఫర్లను, భారతీయ పత్రికా ప్రతినిధులను చర్చల ప్రారంభాన్నిగమనించడానికి ఆగదిలో కొద్ది నిముషాలుమాత్రమే వుండ నిచ్చారు.

అంతకుముందే ప్రధాని ఇందిరతో వేరుగా ప్రైవేటు సంభాషణలు జరిపిన శ్రీ కొసిగిన్ భారతప్రధానికి, భారత ప్రతినిధివర్గానికిహార్దిక స్వాగతమిచ్చారు.

ఉభయపక్షాల ప్రతినిధివర్గాలు చర్చలను ప్రారంభించినా ఫొటోగ్రాఫర్లు ఫోటోలు తీయ

(మిగతా 3 వ పేజీలో)

'రాష్ట్రంలో సుస్థిర పరిపాలన ఏర్పడాలన్నదే నా ఆకాంక్ష'

శ్రీ సంజీవరెడ్డితో విభేదాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్య

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాదు, జులై 13:— ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గతరాత్రి కాంగ్రెస్ శాసనసభ్యులలో తన పక్షంవారిని సమావేశపరచి రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల వచ్చిన మార్పులను వివరించారు. శ్రీ సంజీవరెడ్డితో ఇటీవల తనకు వచ్చిన విభేదాలను ప్రస్తావించి ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో పురోభివృద్ధిని సాధించడానికి వీలుగా రాష్ట్రంలో సుస్థిరపరిస్థితులను నెలకొల్పడమే తన ఆశయమని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేశారని తెలియవచ్చింది.

రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న విచ్ఛిన్నకర శక్తులను ఓడించడానికి వీలుగా కాంగ్రెస్ వాదులు అందరు తనతో సహకరించవలసిందని శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

శ్రీ సంజీవరెడ్డి నుండి చాలకాలంగా తాను 'సూటిపోటి మాటలను' భరిస్తూ వచ్చానని, శ్రీమతి ఇందిరాగాంధి పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి ఎన్నిక సమయంలో తాను ముఖ్యపాత్ర నిర్వహించిన సమయంలో తమ మధ్య 'పరిస్థితి' తీవ్రమయినదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చాలకాలంవరకు సుస్థిర పరిపాలన అవసరమని శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు.

బలాబలాల సమీకరణ

శాసనసభలోను, ప్రదేశ్ కాంగ్రెస్‌లోను బలాబలాలను తెలుసుకొనడానికి రెండుపక్షాలు చురుకుగా సన్నాహాలు సాగిస్తున్నాయి.

ప్రత్యర్థులకంటె తమకు 80 వోట్లు అధికంగా కలవని ముఖ్యమంత్రి అనుయాయులు చెపుతున్నారు.

మంత్రివర్గంలో మార్పులు

ఒకటి రెండు రోజులలో మంత్రుల శాఖలలో మార్పుల గురించి ప్రకటన వెలువడడం ఖాయం. రెవిన్యూశాఖను శ్రీ పి. వి. నరసింహారావుకు అప్పగించే సూచన కనిపిస్తున్నది.

శాసనసభ సమావేశాలు నేటితో సమాప్తమయ్యాయి. కాంగ్రెస్ శాసనసభ్యులలో దాదాపు అందరు రెండు పక్షాలలో ఏదో ఒక పక్షంవైపు చేరిపోయారు. ముఖ్యమంత్రి అనుయాయులైన శాసనసభ్యులకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో కల పి. సి. సి. ప్రతినిధులను కలుసుకొనే బాధ్యత అప్పగించారు.

శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి, శ్రీ రామచంద్రారెడ్డి పక్షంవారు తమ గ్రూపు సమావేశాలను చురుకుగా జరిపిస్తున్నారు. మంత్రుల శాఖలలో మార్పులు గురించి ఈ గ్రూపు ప్రతినిధి ఒకరు యిలా అన్నారు:

''పరిపాలనా శాఖలలో మార్పుచేసే అధికారం ముఖ్యమంత్రికి వున్నది. అది ముఖ్యమంత్రికి వున్న అధికారం. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, అందులో ముఖ్యంగా ఇద్దరి మంత్రుల విషయంలోనే ఈ మార్పు జరిగినప్పుడు దాని అంతరార్థం ఏమిటో తెలిసినదే. జనరల్ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పార్టీ నాయకత్వాన్ని బలపరచని వారంతరిని తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నదని మాకు తెలుసు.''

ముఖ్యమంత్రి అనుయాయులు శాసనసభ్యులు నేడు జూబిలీహాలులో పెద్ద విందు ఏర్పాటుచేశారు.

శ్రీయుతులు ఎస్. ఎ రషీద్, టి. అంజయ్య, ఎల్. ఎస్. హషీమ్, జి. వెంకటస్వామి, లింగసెట్టి, బాలరాజ్ గౌడ్ విందు ఏర్పాటుచేశారు.

దక్షిణవియత్నాం మంత్రివర్గంలో మార్పులు

సైగాన్, జూలై 13:—ఇటీవలి బౌద్ధుల ప్రతికూల చర్యల దృష్ట్యా, తన అధికారాన్ని సుప్రతిష్ఠంచేసుకునే నిమిత్తం దక్షిణ వియత్నాం ప్రధాని మార్షల్ కావ్‌కీ మంత్రివర్గంలో ప్రధానమైన ఆరుమార్పులుచేశారు.

నిరవధికంగా శాసనసభ వాయిదా

హైదరాబాద్, జూలై 13:— శాసనసభ ఈనాడు నిరవధికంగా వాయిదా వేయబడింది.

ఈసమావేశంలో పదిహేను రోజుల సభలు జరిగాయి, 85 గంటల కార్యక్రమాలు జరుపబడ్డాయి. 517 చుక్కల ప్రశ్నలు 1283 సప్లిమెంటరీ ప్రశ్నలు వేయబడినాయి. చుక్కలులేని ప్రశ్నలు 62. 32షార్టు నోటీసు ప్రశ్నలకు జవాబు లివ్వబడ్డాయి. మంత్రులు అరవై కాల్ అటెన్షన్ మోషన్‌లకు జవాబు లిచ్చారు.

మంత్రులు 66 ప్రసంగాలు చేశారు. రెండు బిల్లులు ఆమోదింపబడ్డాయి.

శాసనసభలో సభ్యులు —కాంగ్రెస్ 216. శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు నాయకత్వంలో కమ్యూనిస్టుసభ్యులు 32, శ్రీ వావిరెడ్డి నాయకత్వంక్రింద 21, స్వతంత్ర 15, నేషనల్ డెమొక్రాట్లు 6, సంయుక్త సోషలిస్టు పార్టీ 1, ఇండిపెండెంట్లు 6, నామినేటెడ్ 1, ఖాళీలు 3

ముఠా తగవులకు దూరంగా వుండండి

యువకులకు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉద్బోధ

హైదరాబాద్, జులై 13 :— యువజన కాంగ్రెసువారు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం మంచిదేకాని, వారి రోజువారీ వ్యవహారాలజోలికి పోవడం అంతమంచిది కాదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడు కొత్తగా ఎన్నికైన శాసనమండలి సభ్యుల గౌరవార్థంగాంధిభవన్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెసు కమిటీవారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఒక హెచ్చరిక చేశారు.

వియత్నాంనుంచి అమెరికా ఇంతలో వైదొలగడం కల్ల...'

కమ్యూనిస్టు దురాక్రమణను తుదివరకు ప్రతిఘటిస్తామని జాన్సన్ హెచ్చరిక

వైట్‌సల్ఫర్ (స్ప్రింగ్స్), వర్జీనియా, జూలై 13:— కమ్యూనిస్టు దురాక్రమణను అంతమొందించేవరకు, ఎంత కాలం అవసరమైతే, అంతకాలం వియత్నాం నుంచి కదలకుండా ఉండడానికి అమెరికా దీక్ష వహించిందని ప్రెసిడెంట్ జాన్సన్ నిన్నరాత్రి ఇక్కడ స్పష్టం చేశారు.

అయితే, ఇదేసమయంలో ఆసియాలో సుస్థిర శాంతిసాధనకోసం కమ్యూనిస్టు దేశాల మధ్య, కమ్యూనిస్టేతరదేశాల మధ్య రాజీ సాధనకై కృషిచేయడం అమెరికా ప్రధాన లక్ష్యమని ప్రెసిడెంట్ జాన్సన్ వివరించారు.

పెకింగ్‌తో శాంతిసంప్రతింపులకు ఎప్పటికీ సిద్ధమే

ప్రెసిడెంట్ జాన్సన్ నిన్న ఇక్కడ విద్యావేత్తల సభలో ప్రసంగిస్తూ, ఆసియాలో సుస్థిర శాంతి నెలకొనవలెనంటే కమ్యూనిస్టు చైనా శాంతియుత పద్ధతులతో వ్యవహరించడం అత్యవసరమని, పెకింగ్‌తో శాంతియుత సంప్రతింపులకు దోహదం చేయగల వాతావరణాన్ని పెంపొందించడానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండగలదని పదేపదే నొక్కి వక్కాణించారు.

''ఒక దీక్షా యుద్ధంలో ప్రస్తుతం మనం పోరాటం సాగిస్తున్నాము. ఈ పోరాటం దీర్ఘకాలం కొనసాగవచ్చు. ఉత్తర వియత్నామ్‌లోని కమ్యూనిస్టులు దురాక్రమణకు తాము చెల్లించవలసిన మూల్యం తలకు మించిన భారమనే విషయాన్ని గుర్తించేవరకు, లేదా యుద్ధం నిలిపివేసి శాంతియుత పరిష్కారానికి అంగీకరించేవరకు మన కర్తవ్యాన్ని మనం కొనసాగించక తప్పదు'' అని అన్నారు శ్రీ జాన్సన్.

హనోయ్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రెసిడెంట్ జాన్సన్ ఇలా అన్నారు: ''యుద్ధంలో మీ సైన్యాలు విజయం సాధించడం కలలో మాట. దక్షిణవియత్నాం నుంచి బలప్రయోగం ద్వారా ఎప్పటికీ మమ్మల్ని మీరు గెంటివేయలేరు. మా దృఢ వైఖరిని శుష్క ఆశావాదం క్రింద అపార్థం చేసుకోవద్దు. దురాక్రమణ కొనసాగించినంత కాలం మిమ్మల్ని మేము ప్రతిఘటిస్తాము.''

కమ్యూనిస్టు చైనాలోని 70 కోట్లమంది ప్రజలకు ఇతర ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు లేకుండా, అక్కడి పరిపాలకులు వారిని దూరంగా ఉంచినంతకాలం ఆసియాలో సుస్థిర శాంతి నెలకొనడం అసాధ్యమైన విషయమని ప్రెసిడెంట్ జాన్సన్ ఉద్ఘాటించారు.

గతంలో చేసిన ప్రయత్నాలను పెకింగ్ త్రోసిపుచ్చిన ప్పటికీ, కమ్యూనిస్టు చైనాతో సంబంధాల విషయంలో శత్రు వైఖరికి బదులు సహకారానికి స్థానం ఇవ్వడానికి అమెరికా పట్టుదలతో కృషిచేస్తూనే ఉంటుందని శ్రీ జాన్సన్ ఈ సందర్భంలో ఉద్ఘాటించారు.

ఇరిగేషన్ శాఖ మార్పు ఖాయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— ఇరిగేషన్ శాఖ నిర్వహణలో మార్పు సంభవించనున్నట్లు వెలువడిన వార్తలు 'నిరాధారములు కావని' ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో ప్రకటించారు.

ఇరిగేషన్‌శాఖ ముఖ్యమంత్రి స్వీకరించనున్నట్లు పత్రికలలో వెలువడినవార్తలు నిజమేనా అని శ్రీ రాజగోపాలనాయుడు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి పై సమాధానమిచ్చారు.

వార్తా పత్రికలలో వెలువడిన వార్తలు విధిగా విశ్వసించ నక్కరలేదని, ఇది శాసనసభలో అడుగవలసిన పెద్ద ప్రశ్న కాదని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ మాటలను మందస్మితంతో ముఖ్యమంత్రి ఆలకించారు.

నాగార్జునసాగర్ జలాలను విడుదల చేయవలసివున్న తరుణంలో ఇది చిన్న విషయంగా భావించలేమన్నారు శ్రీ రాజగోపాలనాయుడు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ పోర్టుఫోలియో తీసుకోబోతున్నారో లేదో తెలుసుకోగోరుతున్నానని ఆయన పట్టుబట్టారు.

ముఖ్యమంత్రి: వార్తలు నిరాధారం కాకపోవచ్చు. [నవ్వులు].

శ్రీ విశ్వనాథం: ముఖ్యమంత్రికి ఇబ్బందేమీ లేకపోతే ఆవిషయం బయటపెట్టవచ్చు.

శ్రీ వావిలాల: ఆయనవాళ్ళకుటుంబ తగాదాలనుగురించిమనకెందుకు ఆందోళనచెప్పండి.

తిరుపతిలో సుప్రభాతమ్, ధర్మదర్శనం వేళలు

మార్పు ఆలయఆచారాలకు విరుద్ధమని శాసనసభలో మంత్రి శ్రీ నరసింహారావు వెల్లడి

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ...

హైదరాబాద్, జూలై 13:— తిరుమల తిరుపతి దేవస్థానంవారు జరుపుతున్న పూజా—పురస్కారాల వేళలను మార్చుచేసే విషయంలో ప్రజావాక్యాన్ని వినడమేగాక, తాము స్వయంగా వాటిని గమనించదలిచామని, అందుకై త్వరలోనే తాను తిరుమలస్వామిని దర్శింపనున్నానని నేడు యిక్కడ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రదేవాదాయశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలియచేశారు.

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవళంలో తెల్లవారు ఝామున 4—00 గంటలకు ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామి ''సుప్రభాతమ్'' పఠించబడుతూ ఉండటం సత్య విదూరమేమీకాదని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు.

డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి శ్రీ నరసింహారావు సమాధానమిస్తూ 1965 ఆగస్టు 1వ తేదీ నుండి 'సుప్రభాతమ్' పఠనవేళలో మార్పు తీసుకురాబడినదని చెప్పారు.

'సుప్రభాతమ్' పఠిస్తున్నప్పుడు యాత్రికులు ముఖమండపందగ్గర వుండటానికి అనుమతించడం వలన, ఆ తర్వాత వేంకటేశ్వరస్వామిని దర్శించడానికి అనుమతి యివ్వడంవలన యాత్రీకులకు సుప్రభాతం జరిగే వేళలో దేవుని దర్శించే అవకాశం కలగడం లేదన్న విషయాన్ని మంత్రి ఒప్పుకున్నారు. ఈ మార్పు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం పైన, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఫార్సులపైన జరుగుతాయని మంత్రి తెలియచేశారు. పెక్కుమంది యాత్రీకులకు,స్వామిదర్శనంకావటానికిఎలయు అనేక సౌకర్యాలను హిందూ దేవాదాయ శాఖ కమిషనర్ ఏర్పాటుచేయగలరనికూడా మంత్రి శ్రీ నరసింహారావు తెలియచేశారు.

దేవాలయ ఆచార వ్యవహారాలలో ఈ మార్పు అనేది 'తీవ్రవిషయంకాదా?' అని డాక్టర్ చలపతిరావు ప్రశ్నించారు.

మంత్రి శ్రీ నరసింహారావు యీ విషయంపై సమాధానమిస్తూ దేవాలయ ఆచార వ్యవహారాలలో మార్పు ఏమీరాలేదని, శాస్త్రబద్ధంగానే ఆచార వ్యవహారాలు నడుపబడుతున్నవని, స్వామి దర్శనార్థం రోజురోజుకూ వచ్చే యాత్రికుల సంఖ్య అధికంగా పెరుగుతున్నందువల్ల వారికి మరింతగా సౌకర్యాన్ని కలిగించే నిమిత్తం ఈ మార్పు చేయబడినదని అన్నారు.

(మిగతా 3 వ పేజీలో)

హైదరాబాద్, జూలై 13:— గృహనిర్వహణ కళాశాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడుగా శ్రీ కే. రాములుఎన్నికలయారు.



కనబడుట లేదు

కాశపు రెడ్డి

చిన్న ఇల్లు విడిచి పోయినావని బాధలు మాని వెంటనే మీ తల్లి వారలను పట్టి హృదయాలు, ప్రేమ మూలనపడి. వెంటనే ఇంటికి రావలెను. మీ తండ్రి, ఎస్. శివారెడ్డి, కడప.

శ్రేష్ఠమైన టార్పాలిన్లు

రసాయన స్టాకునుంచి లభిస్తున్నవి. వివరములకు:

వెస్ట్ అండ్ కం. ప్రైవేట్ లిమిటెడ్.

పోస్టుబాక్సు నం. 41, 183/184, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్—3 (దక్కన్), బ్రాంచీలు: కాకినాడ, విశాఖపట్టణం, విజయవాడ

హెడన్సా



మూల వ్యాధులకు.

ప్రతి చోట దొరుకును

చర్మ వ్యాధులచే

బాధపడువారికి ముఖ్యవిజ్ఞప్తి: మా ప్రధాన వైద్యులు ఆర్. శంకరనారాయణన్ B.A.B.I.



ప్రఖ్యాత సిద్ధ వైద్యులు. చర్మ వ్యాధుల నిపుణులు ఈ క్రింది కేంద్రములకు వస్తున్నారు. రోగులు వారినిసంప్రదించి ఔషధములు పుచ్చుకొనవచ్చును.

జూలై 14—చీరాల — ఉడిపిలాడ్జి.
జూలై 15—గుంటూరు — ఉడిపి శ్రీకృష్ణ భవన్, రైల్వేరోడ్డు.
జూలై 16—విజయవాడ — మాడరన్‌కేఫ్, సామారంగం చౌకు.
జూలై 17—ఖమ్మం—మైసూర్‌కేఫ్.
జూలై 18—వరంగల్—హోటల్ నటరాజ్.

సంప్రదించువేళలు: ఉ.8—12&సా.2—5

ANANDA VAIDYA SALAI, PALANI (S.I.)

భారత్ హెవీ ఎలెక్ట్రికల్సు లిమిటెడ్

[ఇండియా గవర్నమెంటు సంస్థ.]

యూనిట్: హెవీపవర్ ఎక్విప్‌మెంట్ ప్లాంటు, రామచంద్రపురం, హైదరాబాద్—32

నోటిఫికేషన్

[అప్రెంటిసెస్ ఆక్టు క్రింద ట్రయినింగు] అప్రెంటిసెస్ ఆక్టు క్రింద, ట్రేడ్స్ ఫిట్టర్, టర్నర్, కమ్మరి, మెషినిస్టు [మిల్లర్ అండ్ గ్రైండర్] ఎలెక్ట్రీషియన్ వెల్డర్ [గ్యాస్ అండ్ ఎలెక్ట్రిక్] ఉద్యోగములకు దరఖాస్తులను కోరుతూ 21—6—66 తేదీ నం. 9/66 తో ప్రకటించిన అడ్వర్టైజ్‌మెంటు పురస్కరించుకొని దరఖాస్తులు తీసుకొను కడపటి తేదీ యిందుమూలముగ 5—8—66 వరకు పొడిగించడమైనది.

పాణ్యం సిమెంట్స్ అండ్ మినరల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

సిమెంట్‌నగర్ పో. ఆ. వయా బుగ్గానిపల్లి ఆర్. ఎస్., కర్నూలు జిల్లా.

నోటీసు

ఇందుమూలముగ నోటీసు ఇవ్వడమేమన కంపెనీ షేరుహోల్డర్ల అసాధారణ సర్వసభ్య సమావేశము, కంపెనీ షేరు హోల్డర్లకు వారి రిజిస్టర్డు అడ్రసులకు ఇదివరకే పంపబడిన నోటీసుల ప్రకారము కర్నూలు జిల్లా బుగ్గానిపల్లి ఆర్. ఎస్., సిమెంట్ నగర్‌నందలి కంపెనీ అతిథిగృహమందు ది. 1966, ఆగస్టు 8 సోమవారము సా. 4. గం. లకు జరుపబడును.

[డైరెక్టర్ల బోర్డు ఉత్తరువుపై]

రిజిస్టర్డు ఆఫీసు, (సం) ఎం. సోమప్ప
సిమెంట్‌నగర్ పో. ఆ., మేనేజింగ్ డైరెక్టర్,
1966, జూన్ 27. పాణ్యం ఇండస్ట్రియల్ ఏజన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ ఏజంట్లు.

గమనిక:

హాజరై వోటుచేయుటకు హక్కుగల మెంబరు తన బదులు హాజరై వోటు చేయుటకు ఒక ప్రాక్సీని నియమించుటకు హక్కుకలిగియున్నాడు. మరి అట్టి ప్రాక్సీ మెంబరై యుండనక్కరలేదు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ ఏకాదశి
1966 జులై 14, గురువారం
బహుళ ఏకాదశి సా. 5—45 వరకు
కృత్తిక సా. 5—31 వరకు.
శేషవర్జ్యం: ఉ. 6—52 వరకు

ప్రాణమయ చేతనలోకూడా విశుద్ధ ప్రేమ

ప్రాణమయచేతనలో ప్రేమ రెండురకాలు. అందులో ఒకటి అంతరాత్మతో ప్రేమించే ప్రేమకు సన్నిహితమై, దానికి అనుబంధంగా ఉండి, దివ్యప్రేమాభివ్యక్తికిసైతం సాధనభూతం కాదగిన లక్షణంకలది. పరిపూర్ణ త్యాగనందమయమై ఎదుటినుండి ఏమియూ ఆపేక్షింపక తనను తాను పూర్తిగా సమర్పణం చేసికొను స్వభావం దీనికున్నది.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 14, గురువారం

అడ్వకేట్ జనరల్ వివరణలు

హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేసే కమిషనర్ వంటి ఉద్యోగులు హిందూ మతానికి చెందినవారై వుండాలనే విషయంలోనేమి, ధర్మకర్తలకు వంశపారంపర్యా వచ్చిన ధర్మకర్తృత్వపు హక్కు భంగం చేయరాదనే విషయంలో నేమి, నాస్తవానికి ఎవ్వరూ ఆక్షేపణ తెలియజేయడానికి అవకాశం లేదు. ఏలనంటే, ఈ రెండూకూడ స్వభావ సిద్ధంగానే కడు న్యాయమైన ప్రతిపాదనలు.

హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థలు సక్రమంగా పని చేసేటట్టు చూడడానికై ఏర్పాటైనది హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ. ఈ సంస్థలు మత విశ్వాసాలను పురస్కరించుకొని రూపొందినట్టివి. ఆ విశ్వాసాల కనుగుణంగానే వాటి నిర్వహణం కూడ కొనసాగాలి. అది సక్రమంగా జరిగేటట్టు చూడాలన్న అభినివేశం సహజంగా ఆ మతానికి చెందినవారికే ఉంటుంది. ఇతరులమీద ఆ బాధ్యతను పెట్టడం అసహజమనిపించుకొంటుంది. పైగా పెక్కు అనుమానాలకూ అపోహలకూ కూడ అది దారి తీయవచ్చు.

అట్లే వంశపారంపర్యపు ధర్మకర్తృత్వ హక్కు పవిత్రమైనదనడానికి సందేహంలేదు. ఒక ధర్మసంస్థను నెలకొల్పిన దాత పవిత్రాశయం ఇందులో మిళితమై వున్నది. అతడు నెలకొల్పిన సంస్థ పవిత్రమైతే, దాని నిర్వహణ కతడు చేసిన ఏర్పాటు అపవిత్రమైన దనడానికి వీలులేదు. తన వంశీకులు పరంపరగా ఆ ధర్మసంస్థను నిర్వహించాలని అతడభిలషించినప్పుడు, దానిని ఆక్షరాలా మన్నించడం ఏ ప్రభుత్వానికైనా విధ్యుక్త ధర్మం. ఈవంశపారంపర్యపు హక్కును భంగపరచడం పూర్తిగా అక్రమమే అవుతుంది.

అయితే, ఈ ఆనువంశిక ధర్మకర్త తన బాధ్యతలను సరిగా నిర్వర్తించక అక్రమ పద్ధతులకు దిగినప్పుడు ఈ న్యాయం వర్తించడానికి వీలులేదు. సంస్థకుగల పవిత్రతను అతడే చెడగొట్టినప్పుడు అతని ధర్మ కర్తృత్వపు హక్కుకు మాత్రం పవిత్రత ఏముంటుంది? సంస్థను తిరిగి పవిత్ర స్థానంలో నిలబెట్టడానికి అతని హక్కును సంకోచింపజేసియైనా తగిన ఏర్పాటులను చేసి తీరవలసినదే.

అయితే, ఈ రెండు న్యాయాలూ మన భారత రాజ్యాంగ చట్టానికి సమ్మతములేనా యనే ప్రశ్న మొన్న రాష్ట్ర శాసనసభలో చర్చకు వచ్చింది. కావనే ఆక్షేపణలు త్రోసిపుచ్చి, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ కావనే నిర్ధారణ చేయడం సంతోషదాయకం. లోకదృష్టికి న్యాయ సమ్మతములుగా కనిపిస్తున్న ఈ రెండు విషయాలూ రాజ్యాంగ చట్టానికి కూడ సమ్మతములేనంటే నిజంగా అంతకంటే కావలసింది లేదు. మన రాజ్యాంగ చట్టపు సూత్రం కూడ వీటిపైన వడ వీటివిలువను తను ఇనుమడింపజేసినదన్నమాట.

మనది సెక్యులర్ రాజ్యాంగమనే కారణాన, దేవాదాయ, ధర్మాదాయ శాఖలోని కమిషనర్‌వంటి ఉద్యోగులు హిందువులు కానక్కరలేదని వాదించడం నిజంగా విడ్డూరమే అవుతుంది. రాజ్యాంగ చట్టమే స్వయముగా ఈ వాదాన్ని ఖండిస్తూవుంటే ఇక సంశయానికి తావేమున్నది? రాజ్యాంగ చట్టపు ఆంతర్యాన్ని విశదీకరించే న్యాయస్థానాలు దీనిని ధ్రువపరుస్తూనే వున్నాయి.

పోతే, ఆనువంశిక ధర్మకర్తృత్వపు హక్కు విషయంలో, అట్టి ధర్మకర్తకు తోడు మరి కొందరిని కూడా చేర్చి ధర్మకర్తృసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని క్రొత్త బిల్లులో ప్రతిపాదించినది కూడ రాజ్యాంగ చట్టవిరుద్ధం కాదని అడ్వొకేట్ జనరల్ అన్నారు. ధర్మకర్తృత్వ సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని గట్టిగా విధించకుండ, ఏర్పాటుచేయవచ్చునంటూ చేయక పోవడానికి సైతం అవకాశం ఇచ్చినందువల్ల ఇది రాజ్యాంగచట్టసమ్మతమే అయిందని ఆయన వాదం. ప్రతి సందర్భాన్నీ జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం కల్పించుకోడానికి బిల్లులో ఇట్లు ఉటంకించబడిందని ఆయన వక్కాణించారు.

బిల్లులోని నిబంధనలను అమలు జరపడంలో కడు జాగరూకత ఉండాలనే విషయాన్ని ఇది విశదం చేస్తున్నది. క్రొత్త దేవాదాయ చట్టపు మంచి చెడ్డల నిర్ణయానికి కొలికిపూస అంతా ఇక్కడనే ఉన్నది. చట్టాన్ని అమలు పరిచే వారిలో చిత్తశుద్ధి వుంటే ఇది సత్ఫలితాల నిస్తుంది. చిత్తశుద్ధి లేకపోతే విపరీత ఫలితాలు కలుగక తప్పవు. దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూడడానికై దేవాదాయ శాఖకు విస్తృతాధికారాలు కల్పించబడుతున్నాయి. కాని, ఆ బాధ్యతా నిర్వహణంలో చిత్తశుద్ధి లోపిస్తే, కంచెయే చేను మేసిన చందంగాక తప్పదు. దేవాదాయశాఖ నిర్వహణంలో చిత్తశుద్ధి పరివిష్కృతం చెయ్యడానికి ప్రభుత్వం ఏమి కట్టుదిట్టాలు చెయ్యగలుగుతుం దనేదే పెద్ద ప్రశ్న.

మింటిధార లేక రైతుల కంటిధార

నాగపూర్, జులై 13:— మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఎనిమిది జిల్లాలు ఎండుగడ్డలై పోయాయి. ఎక్కడా నీటిచుక్కలేదు. రైతులు, నాగళ్ళు పొలాలలో దింపుకొని ఆకాశంవంక వెర్రిచూపులు చూస్తున్నారు.

బండ్రాజిల్లాలో ఆరులక్షల ఎకరాలలో వేసిన నారుమళ్ళు ఎండిపోయినాయి. ఇక్కడ బండ్రా, చాందా జిల్లాలు రెండిటిలోనే వరిపంటపండుతుంది. చాందాలోకూడా నారుమళ్ళు ఎండి ఎర్రబారిపోయాయి. ప్రతిసంవత్సరం ఈనాటికి విదర్భలో 15 దిక్కుల వానకురిసేది. ఈ సంవత్సరం చెదురుమదురుగా కొన్నిప్రాంతాలలో రెండు దిక్కులవర్షం పడింది. వార్థా జిల్లాలో వానచినుకు లేదింతవరకు.

ఈ ప్రాంతంలో వేరుశెనగపంట పూర్తిగా పోయింది వర్షాభావంవల్ల. తిరిగి నారువాసే అవకాశంకూడా మృగ్యం.

శాసనసభ్యులు త్రిపుడీ విలేఖరులతో ప్రసంగిస్తూ — ప్రత్తిపొలాలు తిరిగి వేయవచ్చుగాని, వేరుశెనగ విషయం వట్టిది. బండ్రా, చాందా జిల్లాలలో రైతులు ఉన్నవిత్తనాలన్నీ వినియోగించారు. ఎక్కడ ఒకవర్ష మేఘం కనిపించినా రైతులు కంటిధారలతో గగనాన్ని తిలకిస్తున్నారు.

ప్రెసిడెంట్ టిటోకు ప్రధాని ఇందిర కృతజ్ఞత

బ్రియోని, జులై 13:— యుగోస్లావియాలో పర్యటన సందర్భంలో తన పట్ల, తనవెంట వచ్చిన పరివారంపట్ల ప్రదర్శించిన స్నేహాభిమానాలకు కృతజ్ఞత తెలియజేస్తూ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రెసిడెంట్ టిటోకు నిన్న ఒక తంతివార్త పంపారు.

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కృషి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— అవినీతి నిరోధక శాఖ 1966 మార్చి 31వ తేదీతో అంతమైన సంవత్సరంలో 311 కేసులను పట్టుకున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలియజేశారు.

శ్రీ ఎస్. వేమయ్య [కమ్యూ] కు సమాధానమిస్తూ ఈ కేసులలో 104 కేసుల విచారణ జరిగినదనీ, 207 కేసులు విచారణ [పెండింగులో] లో వున్నవనీ ముఖ్యమంత్రి తెలియజేశారు.

1966 మార్చి 31వ తేదీతో అంతమైన సంవత్సరంలో కిరోసినాయిల్ దాచిన కేసులు రెండు పట్టుబడినవని ఇరిగేషన్ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి శ్రీ ఎస్. వేమయ్య [కమ్యూ] వేసిన ప్రశ్నకు ఇచ్చిన వ్రాతమూలక సమాధానంలో తెలియజేశారు. ఈ కేసులలో ఒకరికి శిక్ష విధించబడినదనీ మరొక కేసు కోర్టు విచారణలో వున్నదనీ మంత్రి తెలియజేశారు.

కొండలను పగలకొట్టే యంత్రాలు

కొండలు పగలకొట్టడానికి వాడే 28 యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసినదనీ, అనావృష్టి ప్రాంతాలలో బావులను లోతుచేయడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతవనీ చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాలలో ఆ యంత్రాలు ఇప్పుడు పనిచేస్తున్నవనీ, శ్రీ ఎ. సర్వేశ్వరరావు [కమ్యూ] కు మంత్రి తెలియజేశారు.

డి. ఎం. అండ్ ఎస్. కోర్సు

గుంటూరు, ఉస్మానియా వైద్య కళాశాలలో డి. ఎం. అండ్ ఎస్. కోర్సు ప్రారంభించబడినట్టు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ శివరామప్రసాద్ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య వేసిన ప్రశ్నకు ఇచ్చిన వ్రాతమూలక సమాధానంలో తెలియజేశారు.

నూట ఒక్కమంది అభ్యర్థులు క్రిందటి సంవత్సరం దరఖాస్తులు దాఖలు చేశారు. తొంబది ఆరుమందిని ఎన్నుకున్నారు. వీరిలో ఏబదిమందిని గాంధి వైద్యకళాశాలకు, నలుబదిఆరుమందిని గుంటూరుకళాశాలకు కేటాయించారు. అయితే అరవైమందే చేరారు. ముప్పదిమంది గాంధి వైద్య కళాశాలలో, ముప్పదిమంది గుంటూరు వైద్య కళాశాలలో చేరారు.

అస్పృశ్యతానివారణచట్టం అమలు

1965—66 లో అస్పృశ్యతా నివారణ చట్టం క్రింద నాలుగు కేసులు వచ్చినవనీ, వీటిలో ఒక కేసులో శిక్ష విధించబడినదనీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిణి శ్రీమతి సదాలక్ష్మి శ్రీ ఎ. సర్వేశ్వరరావు వేసిన ప్రశ్నకు ఇచ్చిన వ్రాతమూలక సమాధానంలో తెలియజేశారు.

కేంద్ర మంత్రి శ్రీ రఘురామయ్య

మద్రాసు, జూలై 13:— కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య జూలై 13వ తేదీ ఉదయం విమానంలో ఢిల్లీనుండి హైదరాబాద్ మీదుగా మద్రాసు చేరారు. జూలై 14వ తేదీన ఆయన మద్రాసునుండి హౌరా మెయిల్‌లో విజయవాడకు బయలుదేరుతారు. జూలై 15 వుదయం విజయవాడలో కొంత సేపు ఆగి గుంటూరు వెడతారు. జూలై 15నుండి 18 వరకు గుంటూరుజిల్లాలో పర్యటిస్తారు.

పెదపాడు ఉపాధ్యాయుని శవం?

విజయవాడ, జూలై 13:— పెదపాడు హైస్కూలులో డ్రాయింగు మాస్టరుగా వుంటున్న నూకల కృష్ణమూర్తి [30] శవం ఇటీవల పెదపాడు కాల్వలో తేలింది. కృష్ణమూర్తి హనుమాన్ జంక్షన్‌లో కాపురం వుంటూ రోజూ పెదపాడు వెళ్ళి వస్తూ వుండేవారు. ఈనెల 6వతేదీన పెరికేడు సైకిలు వేసుకువెళ్ళినట్లు అప్పటినుంచీ కనుపించకుండా పోయినట్లు ఆయన సోదరుడు నూకల నాగేశ్వరరావు పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. పెరికేడు వంతెనవద్ద ఇటీవల 2 హత్యలు జరిగాయనీ కూడా తెలుస్తున్నది. కృష్ణమూర్తిని ఎవరో హత్యచేసివుండవచ్చునని భావించబడుతున్నది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలు!

రాజపిప్లా [గుజరాత్], జూలై 13:— గుజరాత్‌లోని బ్రోచ్‌జిల్లాకు చెందిన అఖీ అనే ఒక గ్రామంలో గత ఆదివారంనాడు ఒక తల్లి ఏడుగురు బిడ్డలను ప్రసవించింది. వీరిలో అయిదుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. తల్లి బిడ్డలు క్షేమం.

విజయవాడ దోమల బాధకు కారణాలు

అసెంబ్లీలో మంత్రి శ్రీ శివరామ ప్రసాద్ వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— విజయవాడ యావత్తు పట్టణానికి వర్తించే సమగ్ర డ్రెయినేజి పథకంలేనందున, క్రిమిసంహార ఔషధంపరిగా సరఫరా కానందున, మునిసిపాలిటీ పురాతనపద్ధతిలోనే అజమాయిషీ కొనసాగిస్తూ వుండున విజయవాడ పట్టణంలో అపరిమితమైన దోమలబాధఏర్పడినదని ఆరోగ్య శాఖమంత్రి శ్రీ శివరామప్రసాద్ నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలసమయంలో డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు వేసినప్రశ్నకు సమాధానమిస్తూ వివరించారు.

ఈ క్రిమిసంహార ఔషధాలను క్రమంగా సరఫరా చేయవలసిందిగా ప్రభుత్వం ఆరోగ్య శాఖను ఆదేశించినదనీ, క్రిమిసంహార పథకం అమలు, దోమలసంహార వ్యవహారాలు చూచే ఉద్యోగికి అప్పగించవలసిందిగా మునిసిపాలిటీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినదనీ మంత్రి వివరించారు.

సిరిపూర్ పేపర్ మిల్లు

సిర్‌పూర్ పేపర్ మిల్లునుంచి ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో 1963—64 లో వచ్చినలాభం, రు 3,08,399 అనీ, 1964—65 లో రు 3,80,341 లు అనీ మునిసిపల్ పరిపాలనమంత్రి శ్రీ చెంచురామానాయుడు శ్రీయుతులు జె. వెంగళరావుకు, కె. సత్యనారాయణకు తెలియజేశారు.

నిజాం, ఫ్యాక్టరీ మధ్యజరిగిన ఒడంబడిక కాలం ముప్పది సంవత్సరాలు పూర్తియైనప్పుటికి మాత్రమే వెదురుకర్రల టన్నుపై రాయల్టీ పాలుకు మూడురూపాయల మొత్తాన్ని హెచ్చించడానికి వీలుంటుందనీ, ఖమ్మంలో ఆరునెలల లోపల వెదురు తీసుకువెళ్ళాలనీ, ఆదిలాబాద్ ఇట్టిగడువు ఏదీలేదనీ మంత్రి వివరించారు.

విజయవాడ మునిసిపల్ మార్కెట్

విజయవాడ పట్టణంలో మునిసిపల్ మార్కెట్ 1965—66 కు అద్దెకు ఇచ్చే హక్కునువేలంవేయవలసిందిగాఆసమస్యనుతిరిగి పరిశీలించి, ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కౌన్సిలుకు సలహా ఇచ్చినదనీ అయితే హెచ్చు అద్దెలు చెల్లనేరవని దావా వేసిన వెనుకటి దుకాణదార్లనుంచి, దావా పరిష్కారమయేవరకు పాతరేటుచొప్పునే కంట్రాక్టర్లు అద్దె వసూలు చేయాలనే షరతుపైనే వేలంజరపాలనికూడా ప్రభుత్వం స్పష్టీకరించినదనీ, శ్రీ వి. విశ్వేశ్వరరావు [కమ్యూ]కు మంత్రి తెలియజేశారు.

గ్రామోద్యోగులకు కరువుభత్యం

గ్రామోద్యోగులకు అదనపు కరువుభత్యం రు 3 లు 1966 ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినదని రెవిన్యూ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి శ్రీవావిలాలగోపాలకృష్ణయ్యకు తెలియజేశారు.

హనుమకొండలో డిస్పెన్సరీ

హనుమకొండలో సుబేదారివద్ద డిస్పెన్సరీని తొలగించవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసినదనీ, అనుమతి పొందకుండా నెలకొల్పినందున ప్రభుత్వం ఇలా ఉత్తర్వు జారీచేసినదనీ, ఈసందర్భంగా కొత్తగా సూచన వస్తే దానిని పరిశీలిస్తామనీ ఆరోగ్య శాఖమంత్రి శ్రీ శివరామప్రసాద్ శ్రీ కె. రాఘవులు వేసిన స్వల్పకాలికప్రశ్నకు సమాధానమిస్తూ వివరించారు.

న్యూఢిల్లీ, జూలై 13:— వచ్చే ఎన్నికల వరకు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగించాలని జనసంఘ్ ప్రతినిధివర్గం ఒకటి నిన్నరాష్ట్రపతిరాధాకృష్ణన్‌ను అభ్యర్థించింది.

నారక్కపేటలో శాంతి భద్రతల స్థితి

పరిశీలించవలసినదిగా వరంగల్ కలెక్టరుకు ముఖ్యమంత్రి ఆదేశం

['ఆంధ్రప్రభ' ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— విభేదాలు, తగాదాలుగల వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా నారక్కపేట గ్రామాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించి, నివేదిక అందజేయవలసినదిగా తాను వరంగల్ జిల్లాకలెక్టరును కోరినట్లు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో ప్రకటించారు.

నారక్కపేటలో శాంతిభద్రతలు పరింత విషమంగా పరిణమించిన విషయంపై ఆరోపణలపై శ్రీయుతులు టి. నాగిరెడ్డి, ఎ. వెంకటేశ్వరరావు, కె. ఎల్. నరసింహారావులు తీసుకువచ్చిన కాల్ ఎటెన్షన్ తీర్మానానికి ముఖ్యమంత్రి పై సమాధానమిచ్చారు.

ఆ గ్రామంలో అతివాద కమ్యూనిస్టులు కాంగ్రెసు వాదులమధ్య విభేదాలు వున్నవనీ, గ్రామంలో బలాన్ని తిరిగిసంపాదించడానికి అతివాద కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారనీ, ఇప్పుడుపరిస్థితి అదుపులో వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు.

రాజమండ్రి ఆంధ్ర పేపరుమిల్లు విషయంలో ఆంధ్రులకు వివక్షత చూపబడకుండా ఉంటానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకున్నదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య [ఇండి] ఆయన తెలిపారు.

"బ్లీడింగ్‌మద్రాసు,మద్రాసుచేతిరుమాళ్ళ రకాలకు చెందిన అధికనాణ్యతగల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని పరిశ్రమల మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

శ్రీ సి. కె. నారాయణరెడ్డి తెచ్చిన కాల్ అటెన్షన్ తీర్మానానికి సమాధానమిస్తూ అమెరికాలో అధికగిరాకీ గల బ్లీడింగ్ మద్రాసు వస్త్రాలు రూ 40 లక్షల మేరకు నిల్వ వున్నవనీ 10 లక్షల విలువగల వస్త్రాలను ఎగుమతి చేయడానికి చేనేత సహకార సంస్థలకు లైసెన్సులు మంజూరు చేయబడినవనిచెప్పారు. మరికొన్ని దేశాలు కూడా యిటువంటి వస్త్రాలను తయారుచేయగలుగుతున్నవనీ, దీనివలన అమెరికా మార్కెట్‌లో తీవ్రపోటీ ఏర్పడినదని మంత్రి పేర్కొన్నారు.

'రూపాయి విలువ తగ్గింపు—పరిణామాలు' అనువిషయంపై ప్రతిపక్ష వర్గంనాయకుడు శ్రీ పిల్లలమర్రివెంకటేశ్వర్లు తెచ్చిన తీర్మానంపై సమాధాన మివ్వడానికి రేపటివరకు మంత్రి గడువుకోరారు.

గుంటూరుజిల్లాలో అడుసుమిల్లి గ్రామంలోనే నీటిఎద్దడి ఏర్పడినట్లు సమాచారం అందినదనీ, ఈ విషయమై చర్యతీసుకోవలసినదిగా సమితి ఆదేశింపబడగలదని పంచాయతీరాజ్ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య శ్రీ ఎస్. వెంకటస్వామికి చెప్పారు.

వియత్నాంపై ఇందిర శాంతి ప్రతిపాదనలు

శ్రీ చెన్-యీ విమర్శ

పెకింగ్, జూలై 13:— వియత్నాం సమస్యపై అమెరికా, సోవియట్ యూనియన్లతో ఇండియా చేతులు కలుపుతున్నదని చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్—యీ ఆరోపించారు.

ఉత్తర కొరియన్ విందులో ప్రసంగిస్తూ ఇండియా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి శాంతి ప్రణాళిక, దక్షిణ వియత్నాంపై అమెరికా దురాక్రమణను సమర్థించడానికే ఉపయోగింపగలదని ఆయన ఆరోపించారు. వియత్నాంలో శాంతి స్థాపనకై ఇండియా దుందుడుకుగా ఒక ప్రణాళిక ప్రతిపాదించింది ఆయన నిందించారు.

అమెరికా ఇంపీరియలిస్టులు, సోవియెట్ రివిజనిస్టులు, ఇండియా అభివృద్ధి నిరోధకులు బాంబుల ప్రయోగంద్వారా శాంతిని స్థాపించడానికి చేస్తున్న కుతంత్రాలు బట్టబయలైనాయని శ్రీ చెన్—యీ పేర్కొన్నారు.

'భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలలో పరుకేమున్నది? ఎట్టి షరతులు లేకుండా చర్చలు ప్రారంభం కావాలన్న అమెరికా ప్రతిపాదనకు ఇది రూపాంతరం—అంతే' అన్నారు శ్రీ చెన్—యీ.

శ్రీ కె. సి. రెడ్డి సత్సంకల్పం

బిలాస్‌పూర్, జూలై 13:— ప్రస్తుత పదవిని విడచిన అనంతరం మైసూర్‌లోని తన గ్రామానికి పోయి అక్కడ గ్రామ పంచాయతీ సభ్యునిగా ప్రజలకు సేవచేయడానికి తాను యిష్టపడుతున్నానని మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ కె. సి. రెడ్డి చెప్పారు.

హైదరాబాద్, జూలై 12:— శ్రీ వి. హెచ్. శివశంకరనారాయణ, శ్రీ పి. సూర్యచంద్రరావు, డాక్టర్ రంగాచార్యులు, నిన్న ఉదయం రాష్ట్ర గవర్నరును సందర్శించారు.

మిత్రరాజ్యసమితిలో 'పిట్టలయుద్ధం' ఫిర్యాదు

న్యూయార్క్, జూలై 13:— కాలం మారిపోయింది. మానవకోటికి కొత్త కొత్త శత్రువులు బయలుదేరుతున్నాయి. మానవులు, మానవులపై శత్రుత్వానికి దిగడం అటాపుంచి— ఇతర జీవాలు కూడా పైరాటకి దిగుతున్నాయి.

లేకపోతే ఒక చిన్నపిట్ట — ఎర్రటి ముక్కుతో ఎంతో చక్కగా వుండే పిట్ట —ఆరు ఆఫ్రికన్ రాజ్యాలతో వైరం సాగిస్తున్నదంటే ఎంత వింతగా వుంటుంది. మళ్ళీ మాస్తే పిచ్చుకంత వుండదాపిట్ట! దీన్ని 'క్వెల్యా' అని పిలుస్తారాదేశంలో.

అసలు సొద్యమేమంటే ఈపిట్టల జాతితో సమరం సాగించలేక ఆరు ఆఫ్రికన్‌రాజ్యాలు మిత్రరాజ్యసమితి సహాయం కోరాయి.

ఏమిటి ఈపిట్టలవైరం! ప్రతి సంవత్సరము ఇవి ఆఫ్రికన్ రాజ్యాలలో వందలాది టన్నుల ఆహార ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. నిజానికి ఈపిట్టదండు ఇరవై దేశాలకు చెందిన రైతులకు తీరని నష్టం కల్గిస్తున్నాయి. పిట్టలమూలంగా రైతులు, చావో, బ్రతుకో తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పండిన పంటను ఇంటికి రానివ్వడం లేదీ పిట్టలు. కొన్ని కొన్ని ఇది క్షామ పరిస్థితులు కూడ కల్పించాయంటే ఎంత ఆశ్చర్యపడాలి! ఏటిటదాడిని గురించిన వివరాలు వినండి.

ఈపిట్టల సైన్యం సామాన్యమైంది కాదు. 90 లక్షలమంది ఉద్దండులున్నారు. సెనెగాల్ ప్రాంతంనుంచి దండెత్తి వచ్చి ప్రతినెలా 9,000 టన్నుల ఆహారధాన్యం కొల్లగొట్టుకు పోతూవుంటాయట. నైజీరియాలోని బోసురాష్ట్రంలో ఒకసంవత్సరం పిట్టవల్ల ఏర్పడిన నష్టం రెండుకోట్లు అని అంచనా వేశారు.

ఈపిట్టలతో యుద్ధం చెయ్యలేక ఆఫ్రికన్ దేశాలు అంతర్జాతీయ సమితిని శరణు జొచ్చినాయి.

పైగా ఈ సైన్యం ఏంతో కట్టుదిట్టంగా, క్రమశిక్షణతో వున్నాయట. అన్నీ ఒకేసారి ఎగురుతాయట. ఒక పెద్ద కెరటంలాగా వచ్చి, నేరుగల సైనికుల లాగా పంటపొలాలపైన పడతాయట.

నైజీరియా, సూడాన్ కెన్యా, టాంజానియా, జాంబియా, రొడీషియా దేశాలకు ఈపిట్టల కంట్రోలు శాఖలు ఏర్పాటైనాయి. ఇవి వ్యవసాయ మంత్రిత్వశాఖ క్రింద పనిచేస్తున్నాయి.

మారుటేనియా, సెనిగాల్, మాలి, నైగర్, ఛాడ్, కమెరూన్ ఈశత్రు సంహారానికి ఏటా నలభై లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారుట. గత నాలుగు సంవత్సరాలలో 10 వేల లక్షల పిట్టల్ని హత్య చేశాయి. అయినా శత్రుబలాలు తరగలేదు. దాడులు సాగుతూనే వున్నాయి.

మిత్రరాజ్యసమితి పిట్టల యుద్ధంలో ఏమిచర్య తీసుకుంటుందో.

సవరణ

జూలై 12వ తేదీ ఆంధ్రప్రభ 5వ పేజీలో 'విద్యుక్తోలులో ఎరువుల బ్లాక్‌మార్కెట్'అనే వార్త, మొదటి పేరాలో 50కిలోల అమ్మోనియంఫాస్ఫేట్ అనే దానికి బదులు, పర్ఫేట్ అని పొరబాటు అచ్చు పడింది. కనుక దానిని పాఠకులు ఫాస్‌ఫేట్‌గా సవరించి చదువుకొన కోర్తాం. —ఎడిటర్.

గ్రహబలం

15-7-66 శుక్రవారం

ఉదయం: కళా సాహిత్య సంబంధమైన పనులకు,వ్యాపార రిపెట్టుబడులకు ప్రయాణాలకు మంచిది. మధ్యాహ్నం ఇతరుల సహాయమపేక్షింపతగు సమయంకాదు.సాయంత్రం. క్రొత్తగా మార్పులు యేర్పాట్లు ఏవీకూడవు. అధికారుల సందర్శనాలు అనుకూలించవు. ప్రేమకలాపాలు, సరససల్లాపాలు జోడికొట్టుతాయి.

మేషం:—వృత్తిలో, ధనసముపార్జనాది విషయాలలో అంతగా అనుకూలించే దినం కాదు.కారణంలేని కలహాలు నిరుపయోగమైన ఖర్చులు సంభవిస్తవి. కోపతాపాలు అదుపులో ఉండాలి.

వృషభం:—ప్రతిబంధకాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ఏపనినైనా ఉత్సాహంగాచేయ కలుగుతారు. శ్రమకుతగ్గ ఉపయోగం కనుపిస్తుంది. క్రొత్తవారితో పరిచయం ప్రయోజనకరమైన ప్రసంగం, గౌరవం, ఘనత లభిస్తవి.

మిథునం:—ఒకరికొకరు మంకోనవమ్యా శ్రేయస్సుకు భంగం కలిగించుకోవద్దు. పొగడ్తలకుమోసపోకండి. వ్యాపార వ్యవహారాల్లో గుంభన అవసరం. ప్రయత్నం సాగకుండా చేసే వారు పక్కనే ఉంటారు. దండుగ మారి ఖర్చులు తప్పవు.

కర్కాటకం:—అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది.శుభవార్తా శ్రవణం. ప్రయత్న ధనలాభం. మిత్రసహాయం. వృత్తిలోఅనుకూలం, గౌరవం లభిస్తవి. ప్రయాణాలు ప్రయోజనకర మవుతవి.

సింహం:—పడిన శ్రమపాటుకు తగ్గ వ్యాపార వ్యవహారాల్లో జయము, లాభము, పోటీదారిలో గౌరవము, ఘనత లభిస్తవి.

కన్య:—సూచనలు సుముఖంగా తోచినా పనులు జరుగుటలో నిదానంతప్పదు. వెంటనే ఫలితం పొందాలన్న ఆశతో వృథా శ్రమ పడకండి. పెద్దలతో వాదాలు తగవు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రయోజనం పొందకలుగుతారు.

తుల:—ప్రయత్నాలు ప్రయోజనాలందిస్తాయి అనుకూలించవు.వృత్తిలో జాగ్రత అవసరం నమ్మినవారివల్ల కార్యహాని, ధన నష్టాలు సంభవించగల సూచనలున్నవి.

వృశ్చికం:—ప్రయత్నాలు ప్రయోజనాలు, ఫలప్రదమవుతవి.సమయంలో మంచి స్నేహిత సహాయం లభిస్తవి. వృత్తిలో శ్రమించి వృద్ధిని సాధించ కలుగుతారు.

ధనుస్సు:—అవసరమునుబట్టి, ముందుకొని సాహసించి కార్యరంగంలో దిగకతప్పదు. దైవానుగ్రహమున పరిస్థితులు అనుకూలించిఅన్నివిధాలా జయము లభిస్తుంది.

మకరం:— అందనివాటికి ప్రాకులాడడంకన్న అందుబాటులోనున్నవి దక్కపెట్టుకోవటం మంచిది. వృత్తిలో విశేష ఫలితాన్ని సాధించబోయినా నిరుత్సాహ పడవలసిన స్థితి కలుగదు.

కుంభం:—ఓర్పుతో అవకాశం కొరకు వేచియుండటం మంచిది. వృత్తిలో విశేషత కనుపించదు.శ్రమపడినా సుఖం దక్కదు. కుటుంబ విషయాలలో ఓర్పు అవసరం—బంధువిరోధంసంభవిస్తుంది.

మీనం:—పరిస్థితులు అనుకూలించి తలచిన పనులన్నియు సంతృప్తికరంగానెరవేరుతవి. వృత్తి మార్గములందునూ శ్రమకు తగ్గ ప్రయోజనం సాధించ కలుగుతారు.

అసెంబ్లీ గ్యాలరీ

హైదరాబాద్, జూలై 13:— సభ అయిపోయింది. సభ్యులు ఇక ఇక ఇళ్ళకు వెళ్ళిపోతారు అనుకుందాము. వెళ్ళాక అక్కడ ప్రజలకు తాము ఇప్పుడు చేసిన పనులను ఏమి చెప్పుకోవాలి. ఏమిచెప్పాలి?—అని ఒకసభ్యునికి సందేహం వచ్చింది.

నిజమే ముఖ్యమైన విశేషాల్ని పత్రికల్లో పడనే పడిపోయినవి.ఇక చెప్పేందుకు ఏమున్నది?

ధరలు పెరిగినవన్నారు. పెరుగుతున్నవన్నారు. అననిదెవరు? పెరగకూడదన్నారు మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి. పెరుగుతుంటే వాటి తోకజిని కనిపెట్టి, ఒక క్రమంలో వాటి పెరుగుదలను అరికట్టేపనులు చేస్తున్నారు కూడాను. ముందుహైదరాబాదులో ఒక వినియోగదార్ల దుకాణం పెట్టగలమని, విజయవాడలోకూడా పెట్టగలమనీ మంత్రి చెప్పారు. మరీ చెప్పాలంటే వస్తు వినియోగదార్లు జాగరూకులై, ధరలకు వ్యతిరేకత్వం అలవరచుకోవాలనికూడా మంత్రి ప్రబోధించారు. ఇంతకీ మంత్రి చెప్పేందుకు ఏమీలేదు.

మిగతా చోట్లకూడా పెరుగుతున్నవే ధరలు అంటాడు ఒకసభ్యుడు. అన్నిచోట్ల పరిస్థితి గమనిస్తానంది ప్రభుత్వం. ముందుహైదరాబాద్, విజయవాడలలో దుకాణాలు ఎట్లా సానుకూల్యం అయినదనేచూసి, అనుభవపూర్వకంగా తెలుసుకుని,మిగతాచోట్ల దుకాణాలను పెడతారు. ఎల్లచోట్లాధరలు పెరిగిపోతూవుంటాయని సభ్యుల ఆవేదన. అక్కడ వారు అధిక ధరలకు వ్యతిరేక వైఖరి అలవరచుకుని పేచి పుండాలి. అంతే! గత్యంతరంలేదు.

ఎన్నాళ్ళనుంచి ధరలు పెరుగుతున్నాయి చెప్పండి? తగ్గడం ఆగిపోయినప్పటినుంచి పెరుగుతూనేవున్నాయి. ఇప్పుడుఏమిచెయ్యాలి? ధరలు పెరిగినా, దొంగవ్యాపారం ప్రబలినా, ఎవరు కొనడం మానివేస్తున్నారు? పెళ్ళిఅయితే గాని పిచ్చికుదరదు, పిచ్చి కుదిరితేగాని పెళ్ళి కాదు. పిచ్చిలేనివారు ధన్యులు.

పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సులపై చర్చ చేయాలని సభ్యుల అభిమతం. రెండు సమావేశాలనుంచే సంస్కరణ లపై చర్చించాలని అభిలాష. అది చర్చకురాదు. ఈలోగా అనేకం వచ్చిపడి, అదికాస్తా చివరన పడి, కడకు చర్చకురాకుండానే పోతుంది.లోగడ చర్చకు సభ్యులు తగుసంఖ్యలో రాలేదు కూడాను. ఈసారి వచ్చే సమావేశంలోనైనా అంటేనేం మొదటి ఈ సిఫార్సులు చర్చించాలంటారు శ్రీ వావిలాల. అట్లా నిర్ణయం చేయగలిగినవారు కార్యక్రమ నిర్ణయ సంఘంవారు. దానిలో అన్ని రాజకీయ మతాలవారూ వుంటారు.

ఈలోగా అదిపాతపడిపోతుంది అని శ్రీ విశ్వనాథం భావం. పోనీ అన్ని సిఫార్సులను ప్రభుత్వం ఒప్పుకోనేస్తే వెర్రిమారిపోతుంది కదా అని కూడా ఒక ఆశాభావం వెల్లడించారు.

అంత తేలికకాదు.దాని మంత్రులు విడిగానో కలిసి కట్టుగానో చూడాలి—కార్యదర్శులు చూడాలి—చూసే తోచినవి చెప్పాలి.మంత్రులు వినాలి—మళ్ళీ ఆలోచించాలి. ఇంత గ్రంథమున్నది నిర్ణయానికి రావడానికిముందు. పిదప ఆ తర్వాత అవి అమలుకావాలి. అదొక యజ్ఞం పూర్తికి చర్చిస్తే సరిపోదు.

గారెల వండివంటకై కాంతుడు కాంతను వృద్ధపేయ, ఈవారసనేత్రి చేలోకటిచొయ్యన చూపి ఇదొక్కటున్నదన్నచందంబున—చర్చిస్తే చాలు అనుకుంటే ఏమి అయినట్లు? పరిపాలనా కవిత్వ మంతటి. దాన్ని చెయ్యాలి.చేయించాలి. అనుభవించాలి, వినిపించాలి.

చట్ట విజ్ఞానం కలవారి మాట ఏమంటే వున్న హంగులను సరిగా సకాలంలో వినియోగించుకుంటే చాలు—అని.

సరిగా పరిపాలనచేయడమే ప్రజాసేవ అని రామాయణంలో చెప్పారు. రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఈ సలహా ఒక ఋషి ఇచ్చాడు. రామాయణంపాతది. అయినా దాని విలువ తగ్గలేదు. అట్లాగే పరిపాలనా సంస్కరణల సంఘ సిఫార్సులు కూడా పాతవైనా, విత్తమైనంత విలువైనవి. వాటి చేవ చివికిపోదు.



అత్యవసర వస్తువుల చట్టం సవరణ

రాష్ట్రపతి ఆర్డినెన్సు

న్యూఢిల్లీ, జూలై 12:— అత్యవసర వస్తువుల చట్టాన్ని [1955] సవరించడానికివీలుగా రాష్ట్రపతి నేడొక ఆర్డినెన్సు జారీ చేశారు.

రక్షణ నిబంధనల క్రింద ప్రభుత్వానికీగల కొన్ని అధికారాల్ని కొనసాగించడానికిఈ ఆర్డినెన్సుఉద్దేశింపబడింది. రక్షణ నిబంధనలను లోగడ పరిమితం చేసిన అధికారాల వినియోగానికి ఇది అనుమతిస్తుంది.

కేంద్రానికి గాని, రాష్ట్రాలకు గాని విక్రయించే వంటనూనెల విత్తనాలు, వంటనూనెలు ఆహార ధాన్యాల సేకరణధరలను నిర్ణయించే అధికారం ఈఆర్డినెన్సు వల్ల ప్రభుత్వానికి సంక్రమిస్తుంది.

నిర్దిష్ట కంట్రోలు ధరను నిర్ణయించకుండానే సేకరణ ధరను ప్రభుత్వం నిర్ణయించవచ్చు.

దేశరక్షణ నిబంధనల క్రింద నిబంధనలను ఉల్లంఘించినపుడు నిల్వలనేగాక, వాహనాలు, జంతువులపై చేరవేసే నిల్వలనుకూడాస్వాధీనం చేసుకోవచ్చు. ఇపుడీ ఆర్డినెన్సువల్ల న్యాయస్థానాలకు ఈ అధికారం వుంటుంది.

అత్యవసర వస్తువుల చట్టం మూడవవిభాగంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు స్వాధీనం చేసుకున్న వస్తువుల విషయంలో న్యాయవిచారణ జరిపే అధికారాన్ని ఈ ఆర్డినెన్సు ఇస్తుంది.

నాగార్జునసాగర్ పని నిలిచిపోయే ప్రమాదం

ముఖ్యమంత్రి హెచ్చరిక

హైదరాబాద్, జూలై 12:— సమీప భవిష్యత్తులో కేంద్రంనుంచి మరింతఆర్థిక సహాయం అందనిపక్షంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వచ్చేనెలలో నిలిపివేయవలసి గలదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి సాయంత్రం శాసనమండలిలో ప్రకటించారు.

శ్రీ యస్. టి. పి. కూర్మాచార్యులు ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ఈ సాగర్ నిర్మాణానికి కేంద్రం రు 14 కోట్లఅదనపు సహాయం అందజేసిందని, ఇందులోరూ 10 కోట్లు 1965—66అందిందని వివరించారు.

ఏది ఏమైనా ప్రణాళికాసంఘం తుది నిర్ణయంకోసం చూస్తున్నామని, ప్రణాళికా సంఘానికి చెందిన శ్రీ డాకర్, శ్రీ నాగ్‌లుకాటే వెల ఆ ప్రాజెక్టును సందర్శించినంతృప్తి చెంది ప్రణాళికాసంఘానికి తను నివేదిక సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రం నాలుగు జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను చేపట్టింది. రాష్ట్ర ప్రణాళికలలోని బహుళార్థ సాధక ప్రాజెక్టులకు కేంద్రం చేపట్టి ... రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసేందని 1963 డిసెంబరులోజాతీయ అభివృద్ధిమండలి సమావేశంలో ముఖ్యమంత్రులు ప్రధానితో జరిపిన చర్చల వివరాలపై కేంద్రదృష్టిని మళ్ళించడానికి పదేపదే విజ్ఞప్తులు చేయబడినవి. ఇట్టి ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమశాఖలనిధులను పెద్ద ఎత్తునమళ్ళించాలి. అయినా ఈ ప్రాజెక్టులు రెండు ప్రణాళికలలో కూడా పూర్తి కావు. తత్ఫలితంగాసంక్షేమాభివృద్ధి 10, 15 ఏళ్ళు ఆగవలసివుంటుంది అని ముఖ్యమంత్రి అన్నారు.

ఇట్టి ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేసేఋణాలపై వడ్డీని, ఆ ప్రాజెక్టులనిర్మాణంలోవున్నా చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల ఖర్చును భరిస్తూ, లోగడఋణాలను కూడా చెల్లించవలసివస్తున్నదని, ఈ ప్రాజెక్టులవల్ల ఎంతోకాలానికిగాని ఫలితాలుదక్కవని ముఖ్యమంత్రి అన్నారు

కేంద్రం అదీనంలోగల ప్రాజెక్టులు, రైల్వే, తంతీతపాలాశాఖ వంటి ప్రజోపయోగసర్వీసులవల్ల స్వల్ప వ్యవధిలో ఎక్కువలాభాలు వస్తాయని, అందువల్ల రాష్ట్రాలు ఎన్ని ఏళ్ళుగా ఫలితాలు సాధించలేని భారీ, బహుళార్థసాధక ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టగలశక్తి కేంద్రానికివున్నదని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

జాతీయ ప్రాముఖ్యతా దృష్టితో చూస్తే, ఈ ప్రాజెక్టులు, ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఎరధిగాగల ప్రాజెక్టులకు ఏ విధంగా తీసిపోవని ఆయన అన్నారు.

ఇరిగేషన్ బహుళార్థ సాధక ప్రాజెక్టులవల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రు. 18.8.కోట్లనష్టం వలుసుందని ముఖ్యమంత్రి సూచిస్తూ, నాగార్జునసాగర్, పోచంపాడు, శ్రీశైలం ప్రాజెక్టు అనురాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని, వీటి నిర్మాణం పూర్తి అయిన పిదప వీటి నిర్వహణను కేంద్రం చేపట్టగలదని అన్నారు.

ప్రభుత్వ విధానం ప్రకారం దీర కాలం చేపట్టే ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికంగా బాధ్యతవహించాలని, కేంద్రానికిచేసిన విజ్ఞప్తిలో శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టు సంగతి కూడా వుందని ముఖ్యమంత్రి చెప్పారు.

శ్రీమతి ఇందిరకు సచిత్ర అభివందనపత్రం

మాస్కో, జూలై 13:— మాస్కోలోని భారత రాయబారకార్యాలయం, శ్రీమతి ఇందిరాగాంధి రాకను పురస్కరించుకొని సచిత్ర అభివందనపత్రం ఒకటి ప్రచురించారు. ఇది రష్యన్‌భాషలో ప్రచురింపబడింది.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జూలై 13:—

నిన్నటి క్లోజింగ్	22.25
నేటి ఓపెనింగ్	22.25

రష్యా 'ఇందిర'లకు 'ప్రియదర్శి'ని కానుకలు

మాస్కో, జూలై 12:— ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు సోవియట్ యూనియన్‌లో గల 'ఇందిర' లందరికీ వ్యక్తిగతంగా లేఖలు పంపారు.

హిందీలోగల ఈ లేఖలతో వాటి రష్యా అనువాదం కూడా వుండడమే గాక ఒక్కొక్క లేఖతో చిన్నచిన్న కానుకలను కూడా శ్రీమతి ఇందిర, రష్యన్ ఇందిరలకు పంపారు.

సోవియట్‌లో గల ఈ 60 మంది బాలికలకు శ్రీమతి ఇందిరాగాంధి పేరు పెట్టారు.

శ్రీమతి ఇందిర 1955 లో తన తండ్రి శ్రీ నెహ్రూతో కలిసి రష్యాలో పర్యటిస్తుండగా జన్మించిన ఒక బాలికకు మొదట ఇందిర అని పేరుపెట్టారు.

రాష్ట్రంలోనాలుగుకొత్త మహిళా కళాశాలలు

ఈఏడు ప్రారంభంకాగలవని శాసన మండలిలో విద్యామంత్రి ప్రకటన

హైదరాబాదు, జూలై 12:— ప్రొద్దుటూరు, కందుకూరు, చీరాల, గుంటూరులలో యీ సంవత్సరంలో స్త్రీల కళాశాలలు ప్రారంభించబడగలవని విద్యామంత్రి శ్రీ ఎ. బలరామిరెడ్డి నేటి సాయంత్రం శాసనమండలికి తెలియచేశారు.

కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఎ. కోటయ్యకు సమాధానంగా మంత్రి యిలా అన్నారు. "విశ్వవిద్యాలయ అనుమతికై ఎదురు చూచు చున్నాము. స్థానికులు సమకూర్చవలసిన నిధుల సమస్యకూడ ఒకటి ఉన్నది. ఈ రెండు తృప్తికరంగా పరిష్కారమైన వెంటనే కళాశాలలు ప్రారంభం కాగలవు."

సినీతార మీనాకుమారి సోదరి అరెస్టు

బొంబాయిలో మూడుఇళ్ళలో చోరీ నేరం ఆరోపణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బొంబాయి, జూలై 12:—సినీతార మీనాకుమారి సోదరి మధుబాంద్రా ఖార్ ప్రాంతంలోని మూడు ఇళ్ళతలుపులు మారుతాళపుచెవులతో తెరిచి, ట్రాన్సిస్టర్ రేడియోలు, 'టేప్ రికార్డర్లు', కుట్టుమిషన్లు మున్నగునవి అపహరించినందుకు పోలీసులు అరెస్టు చేశారు.

30 ఏళ్ళ ఈమె వెనుక చలనచిత్రాలలో నటించేది. ఆతర్వాత హాస్యనటుడు మహమూద్‌ను పెళ్ళిచేసుకుంది.

ఈమె చర్యలను అనుమానించి పోలీసులు నిఘావేసి వుంచారు. వేర్వేరు కార్లలో ఆమె వెళ్ళి డూప్లికేటు తాళపుచెవులతో ఇళ్ళతలుపులు తెరచి, చోరీ వస్తువులతో పారిపోవడం చూసి ఆ కారు నెంబర్లను నోటు చేసుకుని పోలీసులు దర్యాప్తు సాగించగా, ఒక కారు ఫిలిం డైరెక్టరు కిశోర్‌చంద్రశర్మదని తేలింది.

చోరీ వస్తువులలో కొన్ని ఆయన ఇంటిలోను, కొన్ని సోదరి మీనాకుమారి ఇంటిలోని ఆమె గదిలోను దొరికాయి

సుమారు మూడు మాసాలుగా ఈమె చౌర్యం సాగిస్తున్నదని పోలీసుల అనుమానం. ఈమెపై కేసు జూలై 25 న విచారణ చెయ్యబడుతుంది

తిరుపతిలో సుప్రభాతం

(1 వ పేజీ తరువాయి)

డుతూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం చాలామంది యాత్రీకులను ఆకర్షిస్తున్నదని, ఎక్కడెక్కడినుండో అనేక శ్రమ ప్రయాసలకులోనై, స్వామి దర్శనానికి అసంఖ్యాకంగా జనం వస్తున్నారని, రోజురోజుకు వారి రాక పెరిగిపోతున్నదని అన్నారు. ఈవిషయంపై శ్రీ గోపాలకృష్ణయ్య ఇంకా మాట్లాడుతూ "అసంఖ్యాకంగా నిరంతరం వచ్చే తిరుపతి యాత్రీకులను సర్దుబాటు చేయడంలో దేవాలయ అధికారులు అనేక వ్యయప్రయాసలకు గురి అవుతున్నారని, యాత్రీకులకు కలిగించవలసిన దర్శన సౌకర్యం విషయంలో దేవాలయ అధికారులు అప్పుడప్పుడు కష్టనష్టాలన్ని ఎదుర్కొంటున్నారని, దర్శన సమయంలో యాత్రికులను నిర్వహించడం ఒక అసాధ్యమైన పనిగా వున్నదని, అందుకై దర్శన గంటల కాలం పరిమితంగా పెంచాలని మంత్రిని కోరారు.

దేవాలయం ఆచారం ప్రకారం అర్చితసేవ అర్చన వేళలలో మధ్యగల విశ్రాంతి సమయంలోనే ధర్మదర్శనం చేయడానికి వీలవుతుందిగానీ, మరేవేళలోను ధర్మదర్శనానికి వీలుపడదని, రోజులోగల 20 గంటలను ధర్మదర్శనానికి కేటాయించడం కుదరదని మంత్రి తెలియచేశారు.

అనుబంధ ప్రశ్నలకుమంత్రి శ్రీ నరసింహారావు సమాధానమిస్తూ—సుప్రభాతపు పఠనం ముగిసినవెంటనే ధర్మదర్శనానికి అనుమతి ఇచ్చినట్లయితే దేవాలయంలో నిర్వర్తించవలసిన పూజా—పురస్కారాలకు ఆలస్యం జరుగుతుందనీ, తత్కారణంగానే 1965, ఆగస్టు 1వ తేదీనుండి ఆర్జిత్ సేవలు [చెల్లింపు సేవలు] సుప్రభాతం జరిగిన వెంటనే నిర్వర్తించాలని నిర్ణయించబడిందని, ఉదయం6—30 గంటలనుండి సాయంత్రం 8 గంటలవరకు ధర్మదర్శనానికి వేళలు కేటాయించబడినవని, పగలు ఒంటిగంట, రెండుగంటలమధ్యఅర్చనలు, నైవేద్యాలు జరుగుతాయని అన్నారు.

దేవాలయంలో నిర్వర్తించవలసిన ఆచార వ్యవహారాల్ని శాస్త్రప్రకారం జరగవలసిందే గానీ, పంచాంగసమానంగా కుదరదని మంత్రి అన్నారు

తాను త్వరలోనే తిరుపతి దేవాలయాన్ని దర్శించి, అక్కడి వ్యవహారాల్ని స్వయంగా చూడదల్చుకున్నానని మంత్రి శ్రీ నరసింహారావు తెలియ చెప్పారు.

మంత్రి తన పర్యటనను ముందు ప్రచారం చేసుకున్నట్లయితే, ఎక్కువమంది ప్రజలు ఆయనను కలుసుకోవడానికి వీలుపడుతుందని డాక్టర్ చలపతిరావు సూచించగా దానికంత ప్రయత్నం అక్కరలేదని మంత్రి అన్నారు.

సంజీవరెడ్డి సంజీవయ్యల సమైక్యత

శ్రీ పి.వి.జి. రాజు హర్షం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాదు, జూలై 13:— శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్య రాష్ట్ర రాజకీయాలలో కలసి పనిచేయడానికి చేసుకున్న నిర్ణయంపట్ల రాష్ట్ర పంచాయతీ వ్యవహారాల మంత్రి శ్రీ పి. వి. జి. రాజు హర్షాన్ని ప్రకటించారు.

వీరిద్దరు సమైక్యతతో పనిచేయడం దేశానికి, పార్టీకి ఎంతో మేలని ఆయన అన్నారు.

శ్రీ పి. వి. జి. రాజు తన సంతకంతో విడుదలచేసిన ప్రకటన పూర్తి పాఠం యిది.

"శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యగార్ల మధ్య ఏర్పడిన సమైక్యత రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమైనది. ఈ ఇద్దరు నాయకులు కలిసి పనిచేయడానికి నిర్ణయించడం దేశానికి, పార్టీకి ఎంతో మంచిది. ముఖ్యమంత్రికి నేను అనుకూలంగా వున్నాననీ, లేక వ్యతిరేకమూ అని నా మిత్రులు అడుగుతున్నారు. అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయిస్తున్నదో నాకు అర్థం కావడంలేదు. ప్రస్తుత వ్యవహారాలకు సంబంధించి సంతవరకు నేను ముఖ్యమంత్రిని బలపరుస్తాను. ఇక పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు ప్రజాస్వామ్యంలో ఆ, గా, స్వేచ్ఛాయుత వోటింగ్ పద్ధతిలో నాకు విశ్వాసం వున్నది"

ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ అల్లూరి బాపినీడు పేరు వినవస్తున్నది.

'పార్టీ నాయకుని ఎన్నికపై హామీయివ్వలేదు'

శ్రీ రఘురామయ్య స్పష్టీకరణ

మద్రాసు, జూలై 13:— రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ నాయకత్వ సమస్యను ఎన్నికల అనంతరం కాంగ్రెస్ హైకమాండు అనుసరించి శాసనసభ్యులు నిర్ణయించ గలరని కేంద్ర సప్లయిశాఖ మంత్రి శ్రీ రఘురామయ్య నేడిక్కడ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం విషయంలో ఎట్టి హామీలు యివ్వలేదని కూడా ఈసందర్భంలో ఆయన అన్నారు.

సంజీవరెడ్డి సంజీవయ్యల మధ్య ఇటీవల కుదిరిన సమైక్యం పట్ల ఆంధ్ర ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు హర్షాన్ని వెలిబుచ్చుతున్నారని శ్రీ రఘురామయ్య అన్నారు. వీరిద్దరి మధ్య కలయిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో సమైక్యతబదులు చీలికలు సృష్టించడం లేదా అని విలేఖరి ప్రశ్నించారు.

దీనికి సమాధానమిస్తూ శ్రీ సంజీవరెడ్డి, సంజీవయ్యల మధ్య సమైక్యత సమగ్రమైనదని, భవిష్యత్తులో ఇది స్పష్టంగా కనిపించగలదని అన్నారు.

గ్రూపుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడిన పక్షంలో ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు సన్నగిల్లే సూచనలేదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లో పూర్తి సమైక్యత ఏర్పడగలదని ఆశిస్తున్నానని అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి—సంజీవయ్య గ్రూపుల మధ్య సామరస్యంకోసం తిరిగి ప్రయత్నించే అవకాశం కలదా అన్న ప్రశ్నకు శ్రీ రఘురామయ్య ఎట్టి సమాధానం యివ్వలేదు.

కొసిగిన్ ఇందిర చర్చలు

(1 వ పేజీ తరువాయి)

దంతపరిపోగా, ఉభయ దేశాలనాయకులు, ప్రతినిధివర్గాలకుకొంతసేపుఅభినందనలుతెలిపారు.

శ్రీ కొసిగిన్, భారత ప్రతినిధివర్గంలోగల శ్రీ టి.యన్. కౌల్‌నుచూచి "ఆయన ఇక్కడ ఇండియారాయబారి. కాని మాస్కోనుంచివెళ్ళిపోయారు" అన్నారు.

శ్రీ కౌల్ అందుకొని "కాని కొందరునన్నింకా రాయబారి అనే పిలుస్తున్నారు" అన్నారు.

ఈ ప్రతినిధివర్గాల చర్చలలో ఇండియా తరఫున ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధితోపాటు విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, ప్రధానికార్యదర్శి శ్రీ యల్.కె. ఝా, విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ టి. యన్. కౌల్., ఇండియా చార్జి డి ఎఫైర్స్ శ్రీ ఆర్. జైపాల్, పత్రికా సలహాదారు శ్రీ జార్జి వర్గీస్ పాల్గొన్నారు.

సోవియట్ తరఫున ప్రధాని శ్రీ కోసిగిన్‌తో పాటు విదేశాంగమంత్రి శ్రీ ఆండ్రి గ్రొమికో, వాణిజ్యమంత్రి శ్రీ పెటొలిచెవ్, విదేశీ ఆర్థిక సంబంధాల సంఘం అధ్యక్షుడు శ్రీ స్కాచ్‌కోవ్, ఉప విదేశాంగమంత్రి శ్రీ ఫిరుబిన్, ఇండియాలో రష్యారాయబారి శ్రీ బెనిడిక్టోవ్ చర్చలలో పాల్గొన్నారు.

ఇండియా, సోవియట్‌ల మధ్య ఆర్థిక సహకారం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

శ్రీమతి గాంధి మాస్కో రావడానికిముందు ప్రణాళికామంత్రి శ్రీ అశోక్‌మెహతా, వాణిజ్యమంత్రి శ్రీ మనూభాయ్‌షా, ఆహారమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంలు మాస్కోలో సోవియట్ మంత్రులతో చర్చలు జరపడం గురించి సోవియట్ ప్రతినిధి వర్గం ప్రస్తావించింది.

శ్రీ కొసిగిన్, శ్రీమతి ఇందిరాగాంధీలు, వేరుగా సమావేశమైనప్పుడు సోవియట్‌కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లియొనాడ్ బ్రెజ్నెవ్, సోవియట్ ప్రెసిడెంట్ శ్రీ పాడ్‌గోర్నీలు పంపిన శుభాకాంక్షలను శ్రీ కొసిగిన్, భారత ప్రధానికి అందజేశారు.

ప్రస్తుతం క్రిమియాలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రెసిడెంట్ పాడ్‌గోర్నీ శ్రీమతి గాంధికి సోవియట్ ప్రభుత్వం తరఫున, పొలిట్‌బ్యూరో తరఫున అక్కడినుంచి టెలిఫోన్‌లో స్వాగత, శుభాకాంక్షలందచేశారు.

మద్రాసులో 'మైలో' పంపిణీ

మద్రాసు, జూలై 13 :— మద్రాసులో రేషన్ కార్డులపై కుటుంబానికి వారానికి కిలోచొప్పున 'మైలో' ఇవ్వడానికి మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం, గోధుమ కాక ఇది అదనంగా ఇస్తారు.

ధరల పెరుగుదల నిరోధానికి అవసరమైతే ఆర్డినెన్సు

ప్రభుత్వం వెనుకాడబోదని వ్యాపారస్థులకు ఆర్థికమంత్రి హెచ్చరిక

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— వ్యాపారస్తులు సక్రమంగా ప్రవర్తించకపోయిన పక్షంలో అత్యవసర వస్తువుల చట్టం క్రింద ఈ ధరలు తగ్గించడానికి, అవసరమైతే ఈ సందర్భంగా ఒక ఆర్డినెన్సు జారీచేయడానికి ప్రభుత్వం వెనుకాడబోదని ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి హెచ్చరించారు.

రూపాయి-విలువ తగ్గింపు అనంతరం ధరలు మరింత పెరిగిపోయిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తేస్తూ శాసనసభలో నేడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కాల్‌అటెన్షన్ తీర్మానం ప్రతిపాదించిన సందర్భంలో ఆర్థిక మంత్రి వ్యాపారస్థులకుపై విధంగా హెచ్చరికచేశారు.

ప్రజలకుసరసమైన ధరలకు నిత్యజీవితావసరవస్తువులు అందజేసే నిమిత్తం హైదరాబాద్‌లోను, విజయవాడలో సత్వరలో నేడొక్కొక్క డిపార్టుమెంట్ స్టోర్ ఏర్పాటుకాగలదని శ్రీ చెన్నారెడ్డి ఈ సందర్భంలో ప్రకటించారు.

ఆహార ధాన్యాల విషయంలో రు. 25లక్షల మేరకు సబ్సిడీ యివ్వడానికి కేంద్రం అంగీకరించిందని, శ్రీ చెన్నారెడ్డి తెలియజేశారు.

చెరువుగర్భాలలో సాగు

చెరువు గర్భాలలో సాగుకు అనుమతియిచ్చే విషయంపై అవసరమైన చోట్ల ప్రభుత్వం నిబంధనలోను సడలించగలదని రెవిన్యూ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి తెలియజేశారు.

పేద వ్యవసాయదార్లకు ప్రభుత్వం పట్టాలు యివ్వడంలేదని శ్రీకాకుళం జిల్లాలలో చెరువు గర్భాలలో సాగుచేసుకోవడానికి అవరోధాలు కల్పించబడుతున్నవని శ్రీ పోతుల గున్నయ్య శ్రీ కె. నరసయ్య ప్రతిపాదించిన తీర్మానానికి సమాధానం చెపుతూ రెవిన్యూ మంత్రి పై విధంగా హామీ యిచ్చారు.

తీర్మానంలో పేర్కొనబడిన భూములు చెరువుల క్రింద గల పోరంబోకులు, లేక రిజర్వుభూములు అయివుండవచ్చునని ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై వివరణాత్మకమైన నివేదిక అందచేయవలసినదిగా తహసీల్‌దారుకు ఉత్తర్వుచేశారని మంత్రి చెప్పారు.

శ్రీ సి. సత్యనారాయణ ప్రవేశపెట్టిన మరొక తీర్మానానికి సమాధానం చెపుతూ ఖమ్మం జిల్లాలోని పాతచెరువు గ్రామంలో 105 ఎకరాల భూమిని కోయవాండ్లు అమ్మివేసిన విషయంపై దర్యాప్తు జరపవలసినదిగా రెవిన్యూ డివిజనల్ అధికారికి ఉత్తర్వు ఇవ్వబడిందని మంత్రి చెప్పారు.

శ్రీ జి. రామారావు, శ్రీ జి. బాపనయ్య ప్రతిపాదించిన మరొక తీర్మానానికి సమాధానం చెపుతూ నల్గొండ జిల్లాలోని చినకాప గ్రామంలో, భూముల అతిక్రమణ అన్నది జరుగలేదు కనుక, వ్యవసాయదార్ల గెంటివేసే సమస్య ఉత్పన్నముకాలేదని మంత్రి చెప్పారు.

ప్రభుత్వ భూములను అమ్మివేసినందుకు ఖమ్మం జిల్లాలోని ఎులాలవల్లి ఫ్యాక్టరీని బర్తరఫ్‌చేశామని ఆయన చెప్పారు ఈ భూములను తిరిగి స్వాధీనంచేసుకొనే విషయం పరిశీలనలో ఉన్నదని శ్రీ సి. సత్యనారాయణకు, శ్రీ కె. బుచ్చయ్య గార్లకు ఆయన తెలియజేశారు.

కోవూరు తాలూకాలో ప్రభుత్వ భూములలో భారీయెత్తున అతిక్రమణలు జరిగినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలియజేశారని శ్రీ ఎ. కె. ఆదినారాయణరెడ్డి, శ్రీ పూలసుబ్బయ్య గార్లకు మంత్రి చెప్పారు.

పొరుగు రాష్ట్రాలలో తెలుగు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌లో చేర్చేటట్లు యత్నించాలని విజ్ఞప్తి

కుప్పం, జూలై 13:— ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు వ్యవహారాలకమిటీ శ్రీ డి రామబ్రహ్మం అధ్యక్షతను నేడు ఇక్కడ సమావేశమైనది.

ఏనాటినుంచో అపరిష్కృతంగానున్న ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు వివాదాలను గురించి సమావేశం చర్చించింది.

ఆంధ్రప్రదేశ్ ఇరుగుపొరుగు రాష్ట్రాలలోని తెలుగుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడానికి ఈ సరిహద్దు వ్యవహారాలసంఘం చాలా కాలంనుంచి కృషి చేస్తున్నదనీ, మైసూరు మహారాష్ట్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించే సమయంలోనే ఈ వివాదాలనుకూడా పరిష్కరించడానికి యత్నించాలనీ, సరిహద్దు రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడానికి సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కోరాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సమావేశం విజ్ఞాపన చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

శ్రీ వావిలాల వాయిదా తీర్మానానికి స్పీకరు తిరస్కృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాదు, జూలై 13 :— శ్రీ శ్రీకృష్ణ, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రతిపాదించదలచిన వాయిదా తీర్మానంపై స్పీకరు శ్రీ బి. వి. సుబ్బారెడ్డి నేడు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తీర్మానంపై చర్చ జరపడానికి స్పీకరు అనుమతించలేదు.

మాచెర్లలో రామకృష్ణా సిమెంటుఫ్యాక్టరీ ఎనిమిదిదినాల సమ్మె సందర్భంగా కార్మికుల అరెస్టుపై ఇరువురు సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించదలచారు.

ఈ ప్రతిపాదన వాయిదా తీర్మానంక్రిందికి రాదనీ, ఆ విషయం అంత ముఖ్యమైందికాదనీ స్పీకరు నిర్ణయించారు.

శ్రీశైలంకాంక్రీట్‌డామ్ చెక్కు చెదరలేదు

ముఖ్యమంత్రి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 13:— శ్రీశైలం వద్ద తాత్కాలికంగా రాళ్ళతోను మట్టితోను కట్టిన కాఫర్‌డామ్ మాత్రమే వరదలకు కొట్టుకొని పోయిందనీ, "పర్మనెంట్‌కాఫర్‌డామ్" చెక్కుచెదరలేదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో తెలియజేశారు.

శ్రీయుతులు పూల సుబ్బయ్య, కె. గురుస్వామిరెడ్డి, ఎ. రామచంద్రారెడ్డి గార్ల కాల్ అటెన్షన్ తీర్మానానికి సమాధానమిస్తూ సక్రమంగా బాధ్యత నిర్వహించడంలేదని అధికారులను నిందించడం సముచితంకాదని, కార్యనిర్వహణలో వారు అభినందనీయులని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

శ్రీశైలంవద్ద రెండువైపుల రెండు కాఫర్ డాములను నిర్మించడం జరిగింది. నీరు తోడివేయడం చాలా కష్టమైనందున కాంక్రీట్‌తో కాఫర్ డామ్‌ను నిర్మించడానికి పెక్కు చిక్కులను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన తెలియజేశారు.

కాంక్రీట్‌తో కట్టిన కాఫర్‌డామ్ వరద తాకిడిని తట్టుకున్నది. తాత్కాలికంగా నిర్మించిన డామ్ మాత్రమే దెబ్బతిన్నది. ఈ విషయమై ప్రభుత్వం పి. డబ్ల్యు. పి. సి. నిపుణులతో సంప్రదించిందికూడా— అన్నారు ముఖ్యమంత్రి.

నీలమర్రిగ్రామంలో 13 మంది కమ్యూనిస్టుల అరెస్టు

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకా నలమర్రి గ్రామంలో ఇరు వర్గాలమధ్యజరిగిన కొట్లాట సందర్భంగా 13 మంది కమ్యూనిస్టులు, ఇరువురు కాంగ్రెస్‌వారిని అరెస్టు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆ గ్రామంలో సాయుధ పోలీసులను వుంచడం జరిగిందనికూడా ఆయన వెల్లడించారు. శ్రీ వాసుదేవరావు, ప్రతిపాదించిన కాల్‌అటెన్షన్ తీర్మానానికి ఆయన సమాధానమిచ్చారు.

శ్రీయుతులు బాపనయ్య కె. యల్. నరసింహారావు, జి. రామారావుగార్ల మరొక తీర్మానానికి సమాధానం చెబుతూ, మురాతగాదాలలో శాంతిభద్రతలను భగ్నం చేయవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు.

కలెక్టర్ల ముల్కీ సర్టిఫికెట్స్

కలెక్టర్లిచ్చిన ముల్కీ సర్టిఫికెట్లను మాత్రమే విశ్వవిద్యాలయాలు ఆమోదింపగలవని ఆయన ప్రకటించారు.

శ్రీ రామచంద్రరావు, దేశపాండే శ్రీ వందేమాతరం రామచంద్రరావుగార్ల తీర్మానానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి సమాధానమిచ్చారు.

అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 13:— మహారాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, మైసూరు, మద్రాసు, కేరళ, ఈ అయిదు రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో నైనాసరే మోటారు శకటాలు [పబ్లిక్ క్యారియర్], రిజిస్టరు అయినచో వాటిని మిగిలిన నాలుగు రాష్ట్రాలలో, పర్మిట్‌పై ఆయా రాష్ట్ర అధికారి దస్కతు లేకుండానే, నడుపుకో నివ్వడానికి ఈ అయిదు రాష్ట్రాల రవాణా అధికారవర్గాలు అంగీకరించాయి.

ఈ రాష్ట్రాలలో తిరిగే శకటాలు, వాటి సొంత రాష్ట్రంలో మోటారు పన్ను, పాలుకు రు. 1200 ల సర్‌ఛార్జితో కలిపి చెల్లించాలి. ఈ సర్‌ఛార్జి మొత్తం మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సమమైన దామాషాతో అందజేస్తారు.

ఈ పథకం ఈ సంవత్సరం అక్టోబరు 2 వ తేదీనుంచి అమలులోకి వచ్చే అవకాశం కలదు. దీనికి అనుగుణంగా మోటారు శకటాల నిబంధనావళి సవరించబడుతుంది.

రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శులు, కమిషనర్ల సమావేశం ఈ నిర్ణయం నిన్న ఇక్కడ చేసింది. ఆ సమావేశం నిన్న సమాప్తమయింది.

బొంబాయిలో పారిశ్రామిక సంస్థలకు నీటిసప్లయి ఆపివేత

బొంబాయి, జూలై 13:— ప్రజల మంచినీటి సౌకర్యానికి నిలువచేసే నిమిత్తం గత బుధవారం బొంబాయిలో ఏకొద్ది ప్రత్యేక సంస్థలకో వదిలి తక్కిన పారిశ్రామిక సంస్థలన్నిటికి నీటిసప్లయి ఆపివేశారు.

నగరంలోని భవన నిర్మాణాలు కూడా ఒక రోజు ఆపివేశారు. పారిశ్రామిక కేంద్రాలు నిలిపివేయడం నగరచరిత్రలో లేదు. 10 లక్షలమంది పనివారు ఆరోజు నగరంలోజీతంలేని సెలవు పుచ్చుకున్నారు.

పాకిస్తాన్‌కు రష్యా ఆయుధ సహాయం లేదు

మాస్కో, జూలై 13 :— పాకిస్తాన్‌కు ఆయుధ సహాయం అందజేసే ఉద్దేశం సోవియట్ యూనియన్‌కు లేదని విశ్వసనీయ వర్గాలద్వారా నిన్న ఇక్కడ తెలియవచ్చింది.

సోవియట్ యూనియన్‌నుంచి ఇంతవరకు పాకిస్తాన్‌కు ఎట్టివిధమైన సైనిక సామగ్రి రవాణా చేయబడలేదు. మున్ముందు వీటిని పంపిస్తామని ఎట్టివిధమైన వాగ్దానాలు జరుగలేదుకూడా.

ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను



వివరములకు :

నూర్జహాన్ టీ సప్లయింగ్ కంపెనీ డిపో,

52, బందర్ రోడ్డు, విజయవాడ-2.

—RAJAN



ఈనాటి టైప్‌రైటర్ రేపటి "స్పర్శ" గలది

గోద్రెజ్ ఎమ్-12

వెబ్ ఆప్టిమ బ్యూరోమెషినెన్ వెర్కె, ఎర్‌ఫర్ట్, జి. డి. ఆర్ వారి లైసెన్సుతో నిర్మించబడినది.

యూరోపులో అరువది సంవత్సరములనుండి అత్యంత ప్రాముఖ్యమైన టైప్‌రైటర్ నిర్మాతలలో ఒకటైన సంస్థ.

ఈనాటి టైపిస్టులకు ఈనాటి టైప్‌రైటర్లే కావలెను...మొన్నటి స్పర్శ గల నిన్నటి మెషీన్‌లు కాదు!

గోద్రెజ్ ఎమ్-12ను నేడే వాడిచూడండి! దాని తేలికయగు, చురుకైన స్పర్శను అనుభవనీయంగా కనిపెట్టండి...దాని అనేక అభ్యాస సిద్ధమైన సులభ సామర్థ్య గుణములను పోల్చిచూడండి...దాని మన్నికయగు దృఢమైన నిర్మాణమును గమనించండి. ప్రపంచమందలి అత్యుత్తమ టైప్‌రైటర్లు మాత్రమే కలిగియుండే అనేక ప్రత్యేక విశిష్ట గుణములన్నియుగల శ్రేష్ఠమైన టైప్‌రైటర్ ఇది.

దీనిని ఇంకదేనితోనైనా పోల్చిచూసి మీరే తీర్మానించండి.

వేర్వేరు టైప్-ముఖములలో ఎన్నుకొనదగినది.

ధర: రూ. 1,080-00 పన్నులు అదనం.

క్లుప్తమైన సైజు-46 కీ బిళ్లలు గలది.



గోద్రెజ్ అండ్ బోయిస్ మేన్యు. కం. ప్రై. లిమిటెడ్.,

బొంబాయి. ఢిల్లీ. కలకత్తా. మద్రాస్. హైదరాబాద్. కాన్పూర్.

భారత దేశమంతటా పంపిణీదారులు గలరు.

Godrej గోద్రెజ్ టైప్‌రైటర్లలో అత్యుత్తమ విలువ.

TW 6 R TE

పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు

ఈ క్రింద వివరించబడిన ఉద్యోగములకు దరఖాస్తులు పశ్చిమ గోదావరిజిల్లా పరిషత్తువారిచే కోరబడుచున్నవి. క్రింద పేర్కొనబడిన ఆయా ఉద్యోగములకు వాటికి ఎదురుగా చూపబడిన అర్హతలు గలవారు మాత్రమే దరఖాస్తులు పంపుకొనవలెను. ఆ అర్హతలు లేనివారినుండి వచ్చిన దరఖాస్తులు పరిశీలింపబడవు. దరఖాస్తులు ఆరుతావులపై లేదా తెల్లకాగితముపైన అభ్యర్థి స్వంత దస్తూరితో ఈ క్రింద తెలుపబడిన వివరములతో పంపవలెను.

. . . . ఉద్యోగమునకు దరఖాస్తు

1. దరఖాస్తుదారుని పూర్తి పేరు.
2. దరఖాస్తుదారుని తండ్రి పూర్తి పేరు. [దరఖాస్తుదారు వివాహితయగు స్త్రీ యయినచో, భర్త పూర్తి పేరుకూడ]
3. ప్రస్తుత చిరునామా.
4. శాశ్వత చిరునామా.
5. [1] పుట్టిన స్థలము, తాలూకా, జిల్లా, [2] పుట్టిన తేది. [ధృవపత్రము జతపరచవలెను]
6. విద్య మరియు సాంకేతిక అర్హతలు — [1] సాధారణ విద్యార్హతలు. [2] వృత్తి లేక సాంకేతిక అర్హతలు. [యోగ్యతా పత్రముల జతపరచవలెను]
7. షెడ్యూల్డు కులముల లేక తెగలలో సేనైన ఒకదానికి చెందియున్నచో, ఆ కులము లేక తెగయొక్క వివరములు. [ధృవపత్రము జతపరచవలెను]
8. గడచిన ఐదేండ్లలో అభ్యర్థి ఒక సంవత్సరము కంటె ఎక్కువకాలము ఉన్న ప్రదేశముల చిరునామాలు.
9. ఇదివరకు ఏదైనా ఉద్యోగము చేయుచున్న యెడల దాని వివరములు [ధృవపత్రము జతపరచవలెను.]
10. అభ్యర్థి సంతకము.

పై నమూనాలో కోరబడిన వివరములతో నింపిన దరఖాస్తులు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు కార్యదర్శిగారి పేర [ఫలానా] ఉద్యోగమునకు దరఖాస్తు అని కవరుపై వివరముగ వ్రాసి పంపవలయును.

దరఖాస్తుతో యోగ్యతాపత్రముల నకళ్ళు [గెజిటెడ్ ఆఫీసరుగారిచే ధృవపరచబడినవి] మాత్రము జతపరచి పంపవలెను. పాసుకాబడిన పరీక్షలలో సంపాదించిన మార్కుల జాబితాల నకళ్ళు [ధృవపరచబడినవి] కూడ దరఖాస్తుతో పంపవలెను. అసలు యోగ్యతా పత్రములను ఇంటర్వ్యూ సమయమున చూపవలెను.

షెడ్యూల్డు కులములు లేక షెడ్యూల్డు తెగలకు చెందినవారు తప్ప మిగత దరఖాస్తుదారులు ఒక్కొక్కరు రూ. 5— లు [ఐదు రూపాయలు] రుసుముగ తమ దరఖాస్తుతో చెల్లించవలెను. ఒకే అభ్యర్థి రెండు లేక అంతకన్న ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులను పెట్టుకొనవచ్చును. కానీ ప్రతి ఉద్యోగమునకు వేర్వేరు దరఖాస్తులను పెట్టుకొనవలెను. ప్రతిదరఖాస్తుకు వేర్వేరుగ రుసుము చెల్లించవలెను. పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులయిన అభ్యర్థులు తమ రుసుమును పశ్చిమగోదావరి జిల్లాలోని ఇండియా స్టేటుబ్యాంకులలోగాని ప్రభుత్వ ఖజానాలలోగాని చెల్లించి అసలు చలానాను దరఖాస్తుతో జతపరచి పంపవలెను. ఇతరజిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ రుసుమును మని ఆర్డరుద్వారా చెల్లించవచ్చును. మనిఆర్డరు ఫారము లోని కూపనులో ఆ రుసుము ఏ ఉద్యోగమునకు లేక ఏయే ఉద్యోగములకు ఉద్దేశించిన తమ దరఖాస్తుకు సంబంధించినదో వివరముగ వ్రాయవలెను.

1963 అక్టోబరులోను, 1964 సెప్టెంబరులోను యీ పరిషత్‌వారి ప్రకటనలను పురస్కరించుకొని వదవిలో దరఖాస్తులు పెట్టిన అభ్యర్థులు మరల యిప్పుడు దరఖాస్తు పెట్టుకొన నవసరంలేదు.

షెడ్యూల్డు కులము లేక తెగకు చెందిన దరఖాస్తుదారులు రుసుము చెల్లించ నవసరము లేదు. అట్టి దరఖాస్తుదారులు తమ కులమును లేక తెగను తెలియజేయు ధృవపత్రమును వారి తాలూకా తహసీలుదారు లేక డిప్యూటి తహసీలుదారుగారిచే ఇవ్వబడిన ధృవపత్రమును వారి దరఖాస్తులకు జతపరచి పంపవలెను.

ప్రభుత్వ సంస్థలు లేక కార్పోరేషనులో, స్థానిక సంస్థలలోగాని పాఠశాలల్లోగాని పని చేయుచున్నవారు తమ దరఖాస్తులను తమ అధికారుల ద్వారా పంపుకొనవలెను. దరఖాస్తులు ఏలూరులోని జిల్లాపరిషత్తు కార్యాలయమునకు తేది 30—7—1966 సాయంకాలము 5 గంటల లోపల వచ్చి చేరవలెను.

పై నిబంధనలకు ఏటువంటి సడలింపులు ఉండవు. అసంపూర్తి దరఖాస్తులు, అవసరమైన వివరములులేని దరఖాస్తులు, కులము లేక తెగకు సంబంధించిన ధృవపత్రముగాని లేక రుసుము చెల్లించిన చలాన లేక మని ఆర్డరు రశీదు వివరములుగాని లేని దరఖాస్తులు, నకాలములో చేరని దరఖాస్తులు అంగీకరింపబడవు. అభ్యర్థులు యింటర్వ్యూకు పిలిచిన తేదికి వారి స్వంత ఖర్చులపై రావలెను.

ఇదివరకే జిల్లా యెన్నిక సంఘముచే యింటర్వ్యూచేయబడి యింతవరకు పుద్యోగము పొందనివారు యిప్పుడు మరల దరఖాస్తు పెట్టుకొనవలయును.

క్రమ సం.	ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి 1—7—66 నాటికి	విద్యార్హతలు
1	2	3	4	5
1.	హైయర్ క్వాలిఫైడ్ బి.ఇడి. అసిస్టెంట్లు — ఇంగ్లీషు	రూ. 180—10—290—15—350.	18 సంవత్సరములు నిండియుండవలెను కాని 55 సం. లు నిండి యుండరాదు	[1] ఎం.ఏ. లేక బి. ఏ. ఆనర్సు ఇంగ్లీషుమరియు బి. యిడి. లేక [2] బి.ఏ., బి. యిడి. మరియు ఇంగ్లీషుతో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
2	డిటో — లెక్కలు	డిటో	డిటో	[1] ఎం.ఏ. లేక బి. ఏ. ఆనర్సు లెక్కలుమరియు బి యిడి. లేక [2] బి. ఏ. బి. యిడి. మరియు లెక్కలలో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
3	డిటో—ఫిజికల్ సైన్సు	డిటో	డిటో	[1] ఫిజిక్సు లేక కెమిస్ట్రీలో ఎం. ఎస్. సి.లేక బి. ఎస్. సి. ఆనర్సు మరియు బి. యిడి. లేక [2] బి. ఏ. [సైన్సు] బి. యిడి. లేక బి.యస్‌సి బి. యిడి. మరియు ఫిజికల్ సైన్సులో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
4	డిటో—నాచురల్ సైన్సు	డిటో	డిటో	[1] బోటని లేక జూ ఆలజీలో ఎం. ఎస్.సి. లేక బి. ఎస్. సి. ఆనర్సు మరియు బి. యిడి. లేక బి.ఏ.[సైన్సు] బి.యిడి. లేక బి. ఎస్.సి.,బి.యిడి. మరియు నాచురల్ సైన్సులో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.

సం. 1, 2, 3, 4 లకు పేర్కొనబడిన పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా గలవారికి రూ. 130—250 స్కేలులో జీతము మరియు నెలకు రూ. 15— లు అలవెన్సు మాత్రము ఇవ్వబడును.

క్రమ సం.	ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి	విద్యార్హతలు
5	బి యిడి అసిస్టెంట్లు—లెక్కలు	రూ. 130—5—155—7½—200—10—250	డిటో	బి.ఏ. లేక బి. యస్. సి. లెక్కలు మరియు బి. యిడి. బి. ఏ. లేక బి. యస్‌సి. లెక్కలు డిగ్రీ మాత్రమేకలవారు కూడ దరఖాస్తులు పెట్టుకొనవచ్చును.
6	డిటో—సైన్సు	డిటో	డిటో	బి. ఏ. సైన్సు లేక బి. యస్. సి. [ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటని, లేక జూ ఆలజీ] మరియు బి. యిడి. [బి. ఏ. [సైన్సు] లేక బి. ఎస్. సి. డిగ్రీమాత్రమే కలవారు కూడ దరఖాస్తు పంపుకొనవచ్చును]
7.	డ్రాయింగు టీచర్లు	రూ. 80—4—100—5—150	డిటో	1. [1] ఫ్రీహాండ్‌అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగులో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, లేక హైదరాబాదులోని ప్రభుత్వ లలిత కళల మరియు శిల్పకళల కళాశాలనుండి పొందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్టు, ఫస్ట్—ఆర్ట్సు, లేక సైదాపేట [మద్రాసు] లోని టీచర్సు కాలేజినుండి పొందిన సర్టిఫికెట్టు ఆఫ్ ఎడ్యుకేషనల్ హాండ్‌వర్క్ అండ్ డ్రాయింగ్, లేక ఆంధ్రప్రదేశ్ మాజీ హైదరాబాదు ప్రభుత్వ డ్రాయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు — గ్రేడు 2 [హైయర్] మరియు [2] డ్రాయింగులో లోయరు గ్రేడు టెక్నికల టీచర్సు సర్టిఫికెట్టు, లేక హైదరాబాదులోని ప్రభుత్వ లలితకళల మరియు శిల్పకళల కళాశాలలో ఒక సంవత్సరపు డ్రాయింగ్ టీచర్స్ ట్రైనింగ్‌కోర్సు సర్టిఫికెట్టు. [2 డ్రాయింగులో హైయ్యర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు,
8.	వ్యాయామ బోధకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు గ్రేడు 1	రూ. 110—4—130—5—150—7½—180.	డిటో	ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచరు సర్టిఫికెట్టు హైయర్ గ్రేడు.
9.	వ్యాయామ బోధకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు [గ్రేడు 2	రూ. 80—4—100—5—150	డిటో	ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు సర్టిఫికెట్టు — లోయర్ గ్రేడు.
10.	హిందీ పండితులు — గ్రేడు 2	రూ. 100—5—150	డిటో	గ్రూపు ఎ లోని ఒక అర్హత మరియు గ్రూపు బి లోని ఒక అర్హత ఉండవలెను. — ఎ — [1] మద్రాసు దక్షిణభారత్ హిందీప్రచార్ సభవారి 'విశారద' డిప్లొమా. [2] అలహాబాదు హిందీ, సాహిత్య సమ్మేళన్‌వారి 'సాహిత్య రత్న' డిప్లొమా కాని లేక విశారద డిప్లొమా కాని [3] మద్రాసు యూనివర్సిటీ వారి 'హిందీ విద్వాన్' టైటిల్. [4] ఆంధ్ర యూనివర్సిటీవారి 'హిందీ భాషాప్రవీణ' టైటిల్. [5] దేవఘర్ హిందీ విద్యాపీఠ్‌వారి 'సాహిత్య భూషణ్' డిప్లొమాకాని లేక 'సాహిత్యాలంకార్' డిప్లొమాకాని [6] బనారస్ శ్రీ కాశీవిద్యాపీఠ్ వారి 'శాస్త్రి' డిగ్రీ కాని లేక 'హిందీకోవిద' డిగ్రీకాని. [7] ఆగ్రా అఖిలభారతీయ హిందీ పరిషద్‌వారి 'భాషా తీయ హిందీ పాఠంగత్' డిప్లొమా. [8] హైదరాబాదు హిందీ ప్రచారసభవారి 'హిందీ భూషణ్' డిప్లొమా. [9] ఏ భారతీయ యూనివర్సిటీ ద్వారా హిందీ ప్రత్యేక అప్షనల్ విషయముగాగల బి. ఏ. లేక బి. ఓ. యల్. డిగ్రీ. — బి — [1] మద్రాసు దక్షిణభారత్ హిందీ ప్రచారసభవారి 'ప్రవీణ' తో కూడిన ప్రచారక్ డిప్లొమా. [2] వార్ధా హిందుస్తానీ ప్రచారసభవారి 'ప్రచారక్' డిప్లొమా. [3] ఆగ్రా అఖిలభారతీయ హిందీ పరిషత్తువారి 'శిక్షణ కళాప్రవీణ' డిప్లొమా. [4] హైదరాబాదు హిందీ ప్రచారసభవారి 'హిందీ భూషణ్'తో కూడిన 'హిందీ శిక్షక్' డిప్లొమా. [5] ప్రభుత్వమువారి హిందీ పండితుల ట్రైనింగ్ సర్టిఫికెట్టు. [6] బి. ఇడి. డిగ్రీ. [7] సెకండరీగ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు
11.	తెలుగు పండితులు— గ్రేడు 2	రూ. 100—5—135. [ట్రైనింగు అర్హతలేనివారికి] రూ. 100—5—150. [ట్రైనింగ్ అర్హతగలవారికి]	డిటో	తెలుగులో ఓరియంటల్ టైటిల్ — మరియు పండిట్స్ ట్రైనింగ్ లేక హైయర్ ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు. [ఓరియంటల్ టైటిల్ మాత్రమే కలవారుకూడ దరఖాస్తు చేయవచ్చును.]

పై అర్హతలుగల అభ్యర్థులు చాలినంతమంది లభ్యముకానిచో ఈ క్రింది అర్హతలుగల వారినికూడ తీసుకొను తాత్కాలికముగ పుద్యోగములో కొంత ఎన్నుకొనబడును. అట్టివారు తగు అర్హతలు గలవారు లభ్యమైన తక్షణమే పుద్యోగమునుండి తీసివేయబడుదురు. కాబట్టి అట్టివారు కూడ దరఖాస్తు చేసుకొనవచ్చును. వారికి రూ. 70—2—100 స్కేలు ఇవ్వబడును.

[1] ప్రిలిమినరీ ప్యాసు సర్టిఫికెట్టు.
[2] ఎంట్రెన్సు ప్యాసు సర్టిఫికెట్టు.
[3] హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్‌వారి 'విశారద' డిప్లొమా.

క్రమ సం.	ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి	విద్యార్హతలు
12.	సంస్కృత పండితులు— గ్రేడు 2	డిటో	డిటో	సంస్కృతములో ఓరియంటల్ టైటిల్ మరియు పండిట్స్ ట్రైనింగ్ లేక హైయర్ ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడ్ టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు, [ఓరియంటల్ టైటిల్ మాత్రము గలవారుకూడ దరఖాస్తు చేయవచ్చును]
13.	ఉర్దూ మున్షీలు — హైయర్ క్వాలిఫైడ్	రూ. 180—10—290—15—350	డిటో	ఉర్దూతో ఎం. ఏ. డిగ్రీ లేక బి. ఏ. ఆనర్సు డిగ్రీ మరియు బి. ఇడి. డిగ్రీ.
	డిటో	రూ. 130—5—155—7½—200—10—250. మరియు నెలకు రు. 15—లు అలవెన్సు.	డిటో	[1] ఉర్దూతో బి.ఏ. లేక బి. ఓయల్ డిగ్రీ మరియు బి. ఇడి. డిగ్రీ మరియు ఉర్దూలో పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా లేక [2] ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు, మరియు ఉర్దూలో పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా.
14	డిటో— గ్రేడు 1	రూ. 130—5—150—7½—200—10—250.	డిటో	[1] ఉర్దూలో బి. ఏ. లేక బి. ఓ. యల్. డిగ్రీ మరియు బి.ఇడి. డిగ్రీ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగు సర్టిఫికెట్టు లేక [2] ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెటు.
15.	ఉర్దూ మున్షీలు— గ్రేడు 2	రూ. 100—5—135. [ట్రైనింగ్ అర్హతలేనివారికి] రూ. 100—5—150. [ట్రైనింగు అర్హతకలవారికి.]	డిటో	ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగు లేక హైయరు ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగు సర్టిఫికెట్టు. [ఉర్దూలో ఓరియంటల్ టైటిల్ మాత్రమే కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.
16.	సెకండరీ గ్రేడు అసిస్టెంట్లు.	రూ. 80—4—100—5—150.	డిటో	సెకండరీ గ్రేడు లేక సీనియర్‌బేసిక్ గ్రేడు టీచరు ట్రైనింగు సర్టిఫికెటు.
17.	మ్యూజిక్ సంగీత టీచర్లు.	రూ. 80—4—100—5—150.	డిటో	ఇండియన్ మ్యూజిక్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెటు, మరియు మ్యూజిక్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
	డిటో	రూ. 70—2—90—3—120.	డిటో	ఇండియన్ మ్యూజిక్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెటు, మరియు మ్యూజిక్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
18.	కుట్టుపని (Sewing & Needle Work) టీచర్లు.	రూ. 70—2—90—3—120.	డిటో	నీడిల్‌వర్కు — డ్రెస్ మేకింగ్‌లో ప్రభుత్వము వారి గ్రూప్ సర్టిఫికెట్టు, మరియు నీడిల్ వర్కు డ్రెస్ మేకింగ్‌లో ప్రభుత్వము వారి లోయరు గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
19.	స్పెషలిస్టు కమర్షియల్ అసిస్టెంట్లు.	రూ. 130—5—155—7½—200—10—250	డిటో	[1] బి. కాం., మరియు బి.ఇడి లేక [2] బి. కాం. మరియు టీచర్సు డిప్లొమా లేక [3] బి. కాం. మరియు అక్కౌంటెన్సీ బుక్ కీపింగ్ కామర్స్, షార్ట్‌హాండ్‌లలో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు. లేక [4] బి. కాం. మరియు అక్కౌంటెన్సీ బుక్ కీపింగ్ కామర్స్, షార్ట్‌హాండ్‌లలో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు. షరా :— ఈ మూడు విషయములలో కాకున్నా కనీసము అక్కౌంటెన్సీ, కామర్సులలో సైనా హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.
20.	కమర్షియల్ ఇన్‌స్ట్రక్టర్లు.	రూ. 110—4—155—7½—200—10—250.	డిటో	టైప్ రైటింగ్, షార్ట్ హాండ్లు రెండింట్లోగాని లేక కనీసము ఏ ఒకదానిలో నైనాగాని హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు. షరా :— టైప్ రైటింగ్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు షార్ట్‌హాండ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు కలవారు గాని లేక కనీసము షార్ట్‌హాండ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.
21.	క్రాఫ్ట్ టీచర్లు— అగ్రికల్చర్ [గార్డెనింగు]	రూ. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] అగ్రికల్చర్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు అగ్రికల్చర్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు. లేక [2] అగ్రికల్చర్‌లో హైయరు గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, మరియు సెకండరీ గ్రేడ్ లేక సీనియర్ బేసిక్ గ్రేడు టీచర్సు సర్టిఫికెట్టు.
		రూ. 80—4—100—5—150.	డిటో	అగ్రికల్చర్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు, మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు.
22.	క్రాఫ్ట్ టీచర్లు— వీవింగ్ [నేత]	రూ. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు. లేక [2] వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, మరియు సెకండరీ గ్రేడు లేక సీనియర్ బేసిక్ గ్రేడు టీచర్స్ సర్టిఫికెట్టు.
		రూ. 80—4—100—5—150.	డిటో	[1] వీవింగ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు, మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు. లేక [2] నెల్లూరు గవర్నమెంటు ట్రైనింగు కాలేజీనుండి వీవింగ్ టీచర్సు సర్టిఫికెట్టు
23.	క్రాఫ్ట్ టీచర్లు— వుడ్‌వర్కు కార్పెంటరీ	రూ. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు లేక [2] వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, మరియు సెకండరీ గ్రేడ్ లేక సీనియర్ బేసిక్ గ్రేడ్ టీచర్సు సర్టిఫికెట్టు.
		రూ. 80—4—100—5—150.	డిటో	[1] వుడ్‌వర్కులో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు, మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు. లేక [2] నెల్లూరు గవర్నమెంటు ట్రైనింగ్ కాలేజీనుండి వుడ్‌వర్కు టీచర్సు సర్టిఫికెట్టు.
24.	లోయర్ డివిజన్ గుమాస్తాలు.	రూ. 80—4—100—5—150.	18 సంవత్సరంపైన 30 సం. లోపు షెడ్యూల్డు కులములు షెడ్యూల్డు తెగలు వారికి 35 సం. లోపువయస్సు ఉండవచ్చును.	ఎస్. ఎస్. ఎల్. సి. లేక మెట్రిక్యులేషన్ ప్యాసై యుండవలెను.
25.	క్లరికల్ అటెండర్లు	రూ. 60—2—80.	డిటో	మూడవ ఫారము లేక 8 వ స్టాండర్డు ప్యాసై యుండవలెను.
26.	స్టెనోగ్రాఫర్లు	రూ. 80—4—100—5—150. మరియు స్పెషల్ జీతము రు.15— షార్టుహాండ్ లోయర్ ప్యాసైన వారికి మరియు రు. 25—షార్టు హాండ్ హైయర్ ప్యాసైనవారికి అదనముగానివ్వబడును.	డిటో	ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాస్ అయి టైపు హైయర్ గ్రేడు మరియు షార్టు హాండులో హైయర్ గ్రేడు గాని లోయర్ గ్రేడు గాని ప్యాసై యుండవలెను.
27.	టైపిస్టులు — ఇంగ్లీషు.	రూ. 80—4—100—5—150. మరియు స్పెషల్ జీతము రు. 10— అదనము.	డిటో	ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసయి టైపు రైటింగు హైయర్ గ్రేడు ప్యాసై యుండవలెను.
28.	జీపు డ్రైవర్లు	రూ. 70—2—100.	డిటో	మోటారు వాహనము నడుపుటకు లైసెన్సు మరియు రెండు సంవత్సరముల అనుభవము యుండవలెను.
29.	ట్రాక్టరు డ్రైవర్లు	డిటో	డిటో	లైసెన్సు ట్రాక్టరు డ్రైవర్లు మరియు ఒక సంవత్సరము అనుభవము మరియు ట్రాక్టరు కాయుటకు అనుభవముండవలెను.
30.	మెకానిక్ [జీపులు]	రూ. 71—5[illegible]	డిటో	[illegible]
31.	మెకానిక్ [ట్రాక్టర్]	రూ. 100—	డిటో	[illegible] మరియు [illegible] కల్ పరిక్షల్లో యుంటే కాని రెండు కాని ప్యాసై యుండవలెను.
32.	మాయింగ్ అసిస్టెంట్	రూ. 30—	21 సం. ల పైన 35 సం. ల లోపు షెడ్యూల్డు తెగలు షెడ్యూల్డు కులములు వారికి 40 సం.లోపు వయస్సు ఉండవచ్చును.	ఎస్. ఎస్. ఎల్. సి. కాని ఎనిమిదవ క్లాసుగాని మూడవ ఫారముగాని ప్యాసు అయియుండవలెను. మరి యీ స్త్రీ సంక్షేమ డిపార్టుమెంటు యొక్క ఏదైనా సంస్థలో ట్రైనింగు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్టు ఉండవలెను.
33.	మేస్త్రీ ఆ కాన్ ప్రెస్ [illegible]	రూ. 80—2—90—3—120.	18 సం.పై 30 సం. లోపు షెడ్యూల్డు తెగలు షెడ్యూల్డు కులములు వారికి 35 సంవత్సరముల లోపు వయస్సు వుండవచ్చును.	5 వ తరగతి ప్యాసై యుండవలెను. కాని 5 వ తరగతి ప్యాసు కాకుండా యున్నను కోర్సులో టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరు గారి వద్దనుండి గాని లేక ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు వద్దనుండి ఆ వృత్తిలో అర్హతపత్రము పొందియుండవలెను. ట్రైనింగ్ ఆఫ్ ప్రాక్టీస్ సెంటరులో గాని లేక వర్క్‌షాపులో గాని ఆవృత్తిలో 3 సంవత్సరములు అనుభవము యుండవలెను.
34.	డిటో— కార్పెంటరీ	డిటో	డిటో	డిటో
35.	బలవాడి టీచర్లు	రూ. 80—4—100—5—150.	డిటో	సెకండరీ గ్రేడు ట్రైనింగు మరియు పర్సర్ [illegible] గాని ప్రీ [illegible] ట్రైనింగు గాని పొందియుండవలెను.
36.	ఓవర్‌సీర్లు కార్పెంటరీ	రూ. 115—4—135—5—150.	డిటో	3 వ ఫారము ప్యాసై యుండవలెను. మరియు ప్రభుత్వము వారిచే లేక గుర్తింపబడిన సాంకేతిక సంస్థలలో కార్పెంటరీ ట్రైనింగ్ సర్టిఫికేటు పొందియుండవలెను. [illegible]

(మిగతా 6 వ పేజీ 1, 2 కాలములలో)



ఎల్లోరా అట్టు ఇండస్ట్రీస్
లోహార్ చాల్, బొంబాయి-2 ఫోన్ 32051
ఢిల్లీ-కలకత్తా-అహమ్మదాబాద్

ఆంధ్ర విశ్వవిద్యాలయం బి.ఇ. పరీక్షాఫలితాలు

WALTAIR, July 13

Following is the provisional list of register numbers of candidates successful at the undermentioned examinations held in April by Andhra University.

B.E. II (Integrated) Exam.

PASSED IN WHOLE EXAM: 326 27 28 30 33 34 35 37 38 39 43 44 45 50 55 59 60 61 63 65 68 71 80 81 82 83 85 95 96 97 401 02 03 04 05 06 08 09 10 12 13 16 17 18 22 23 24 25 26 30 31 32 33 34 37 42 43 44 45 46 48 49 50 51 54 57 58 59 64 66 68 73 75 76 77 79 80 81 85 91 93 94 98 501 02 04 06 08 09 10 11 12 29 31 47 48 55 61 63 64 67 68 70 73 75 78 81 88 90 91 94 95 98 601 05 08 10 15 17 19 27 28 29 37 42 48 49 51 55.

THEORY

PASSED IN ENGLISH—II: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 41 44 46 53 57.

PASSED IN MATHEMATICS—III: 324 47 48 51 52 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 66 67 69 70 71 74 82 88 84 89 95 97 514 15 27 32 34 36 37 38 41 42 45 46 57 58 66 71 74 76 82 83 86 93 97 604 09 11 13 18 20 21 23 26 30 31 32 34 39 44 46 57 61.

PASSED IN MATHEMATICS—IV: 324 47 48 51 52 58 62 64 69 74 86 89 92 98 99 419 20 21 60 61 63 65 67 69 70 74 82 83 84 87 89 95 97 515 27 32 34 36 37 38 41 42 45 46 53 57 58 66 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 32 34 39 44 46 53 57.

PASSED IN PHYSICS—II: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 21 22 24 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 32 34 39 44 46 53 57.

PASSED IN CHEMISTRY—II: 324 47 48 51 52 54 58 62 64 69 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 41 44 46 53 57

PASSED IN (A) BUILDING DRAWING: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 527 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 86 93 97 604 09 11 13 16 18 20 21 23 30 31 32 34 39 44 46 53

PASSED IN B-MACHINE DRAWING: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 37 32 34 36 37 38 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 41 44 46 53 57 58 63 64.

PASSED IN SURVEYING- I: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 20 21 32 34 36 37 38 41 42 45 46 53 58 62 66 71 74 76 82 83 86 93 97 604 09 11 13 16 20 21 23 30 32 53 57.

PASSED IN STRENGTH OF MATERIALS AND GRAPHIC STATICS: 324 47 48 51 52 54 58 62 64 69 74 86 89 92 98 99 419 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 97 515 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 44 46 53 57 61.

PASSED IN ELEMENTS OF MECHANICAL ENGINEERING: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 63 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 41 44 46 53 57.

PASSED IN ELEMENTS OF ELECTRICAL ENGINEERING: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 89 90 95 97 514 15 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 41 44 46 53 57.

PRACTICALS

PASSED IN PHYSICS II: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 514 15 32 36 38 42 45 46 58 62 66 71 74 76 82 83 84 86 93 97 604 13 16 20 23 26 30 32 34 39 44 46 57.

PASSED IN CHEMISTRY: II: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 32 34 37 41 46 53 62 74 82 84 93 97 604 16 18 20 21 23 26 31 34 39 41 44 46 53.

PASSED IN SURVEYING I: 354 73 99 420 27 71 87 90 95 97 514 18 19 23 26 34 36 37 38 41 42 45 53 57 58 62 66 71 74 76 82 83 86 609 11 13 16 18 21 26 30 31 32 34 39 41 44 53 57 60 61.

PASSED IN WORKSHOP PRACTICE II: 324 47 48 51 52 54 58 62 64 69 73 74 86 89 92 98 99 419 20 21 27 60 61 63 65 67 69 70 71 74 82 83 84 87 89 90 95 97 514 15 32 34 36 37 38 41 42 45 46 53 57 58 62 66 71 74 76 82 83 84 86 93 97 604 09 11 13 16 18 20 21 23 26 30 31 32 34 39 41 44 46 53 57 61.

To be announced later: 325 31 32 36 40 42 49 53 56 57 66 67 70 75 76 78 79 84 90 91 93 94 414 15 29 35 38 39 40 52 56 72 78 86 88 92 96 99 500 13 28 30 33 39 40 43 49 50 51 52 56 59 60 65 69 72 77 79 85 89 92 96 600 02 06 07 12 14 33 35 36 38 40 43 47 50 59.

Withheld: 535 580 and 624.

B.E. III (Integrated) Exam.

CIVIL ENGINEERING BRANCH

PASSED IN WHOLE EXAM: 665 66 67 76 90 92 93 95 99 700 02 04 05 06 12 13 16 18 25 29 44.

THEORY

PASSED IN ADVANCED BUILDING CONSTRUCTION AND DRAWING: 668 75 78 83 89 91 97 98 707 08 09 19 23 30 39 40 41 42.

PASSED IN MATHEMATICS-V: 678 89 97 98 707 08 23 39 40 46.

PASSED IN MATHEMATICS-VI: 668 75 78 83 89 91 97 98 707 08 09 14 15 19 23 30 39 41 46.

PASSED IN PHYSICS-III: 668 75 78 83 89 91 97 98 707 08 09 14 19 23 30 40 41 42.

PASSED IN STRENGTH OF MATERIALS AND THEORY OF STRUCTURES-I: 668 75 78 89 91 97 98 707 08 09 30 39 40 41 42.

PASSED IN HYDRAULICS: 668 75 78 83 89 91 97 98 707 08 09 19 23 30 39 40 41 42.

PASSED IN STRUCTURAL ENGINEERING-I: 668 75 78 83 89 97 708 09 14 19 23 30 39 40 42.

PASSED IN SURVEYING-II: 668 76 78 83 89 91 97 98 707 08 09 19 30 39 40 41 42 45 46.

PASSED IN ELECTRICAL TECHNOLOGY: 668 75 78 83 89 97 98 707 08 09 23 30 39 40 41 42.

PASSED IN MECHANICAL TECHNOLOGY: 668 75 78 83 89 91 97 98 707 08 09 19 23 30 39 40 41 42 46.

PRACTICALS

PASSED IN STRENGTH OF MATERIALS: 668 75 78 83 89 91 97 98 707 08 09 19 23 30 39 40 41 42.

PASSED IN HYDRAULICS: 668 75 78 83 89 91 97 98 707 08 09 19 23 30 39 40 41 42.

PASSED IN SURVEYING-II: 675 83 91 98 707 09 19 23 30 39 41 42.

To be announced later: 671 77 80 87 701 03 17 20 21 22 24 26 27 31 32 33 34 35 36 37 38.

ELECTRICAL ENGG. BRANCH

PASSED IN WHOLE EXAM: 749 50 51 53 54 57 58 61 62 63 64 66 67 68 69 71 76 77 80 81 82 83 84 87 88 89 92 93 95 96 98 800 02 03 06 07 10 13 16 17 23 24 25 28 31 37 39 40 44 55 56 57 58 59 62 63 64.

THEORY

PASSED IN ECONOMICS: 747 52 55 60 70 75 78 79 86 91 94 805 08 09 12 14 15 26 36 42 43 45 48 49 50 51 53 61.

PASSED IN MATHEMATICS-V: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 85 86 94 805 11 12 14 15 26 36 39 42 43 45 48 51 52 53 65.

PASSED IN MATHEMATICS-VI: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 86 91 94 805 08 09 11 12 14 15 20 26 36 38 42 43 48 50 51 53 61 65.

PASSED IN PHYSICS—III: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 85 86 94 805 08 09 11 12 14 15 18 26 38 42 43 45 48 49 50 51 53 61 65.

PASSED IN STRENGTH OF MATERIALS AND THEORY OF STRUCTURES: 755 56 60 65 70 72 74 75 78 79 85 86 91 94 805 08 09 13 14 15 20 26 36 38 42 43 45 50 51 61 65 66 67 68.

PASSED IN FLUID MECHANICS: 747 52 55 56 60 65 70 72 74 79 86 94 805 08 09 11 12 14 15 19 26 36 43 45 48 52 53 61 65.

PASSED IN MECHANICAL TECHNOLOGY: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 85 91 94 835 08 09 11 12 14 15 21 26 36 38 42 43 45 48 50 51 52 53 61 65 66.

PASSED IN ELECTRICAL ENGINEERING: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 86 94 808 09 11 12 14 15 26 36 38 42 45 48 49 50 51 52 53 61 65

PRACTICALS

PASSED IN STRENGTH OF MATERIALS 747 52 56 60 65 70 73 74 75 78 79 85 86 91 94 808 11 12 14 15 21 26 36 38 42 43 45 48 49 51 52 53 61 65.

PASSED IN ELECTRICAL ENGINEERING 747 52 55 56 60 65 70 72 74 78 78 86 91 94 805 08 09 11 11 15 21 36 38 42 43 45 48 49 50 51 52 53 61 65

PASSED IN MECHANICAL TECHNOLOGY: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 85 86 91 94 805 08 09 11 12 14 15 21 26 36 38 42 43 45 48 49 50 51 52 53 61 65.

PASSED IN WORKSHOP PRACTICE—III: 747 52 55 56 60 65 70 72 74 75 78 79 85 86 91 94 805 08 09 11 12 14 15 21 26 36 36 42 43 45 48 49 50 51 52 53 61 65

PASSED IN FLUID MECHANICS: 747 55 56 65 72 74 75 78 85 86 91 808 09 11 12 21 26 36 38 43 45 48 49 50 51 53 61 65.

To be announced later: 790 827 29 30 33 35 41 46 47 54 860.

Withheld: 799 801 and 832

MECHANICAL ENGINEERING BRANCH

PASSED IN WHOLE EXAM: 869 72 74 75 76 78 79 80 81 82 84 85 86 87 88 89 91 92 93 94 95 96 97 98 901 02 03 04 07 08 09 10 13 14 15 16 18 19 20 22 24 27 28 29 30 31 32 35 36 37 39 40 43 44 46 49 50 51 52 53 55 59 61 62 63 64 65 66 69 73 74 76.

THEORY

PASSED IN ECONOMICS: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 25 26 41 42 45 58 68 72 75 79

PASSED IN MATHEMATICS-V: 870 71 73 77 90 99 900 05 06 11 12 17 21 26 41 42 45 58 68 72 79.

PASSED IN MATHEMATICS—VI: 870 71 73 77 83 90 99 900 05 06 11 17 21 26 42 45 58 72 75 79

PASSED IN PHYSICS—III: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 25 41 42 58 68 72 75 79.

PASSED IN STRENGTH OF MATERIALS AND THEORY OF STRUCTURES 870 71 73 77 83 99 905 06 12 21 41 42 45 58 68 72 75 79.

PASSED IN FLUID MECHANICS: 870 71 73 77 83 90 99 900 06 11 12 17 21 25 41 42 45 68 75 80 81 84.

PASSED IN APPLIED THERMODYNAMICS I: 870 71 73 83 90 900 05 06 11 12 17 41 58 68 72.

PASSED IN ELECTRICAL TECHNOLOGY I: 877 83 90 99 905 11 12 17 21 26 41 42 68 72 75 79 83.

PASSED IN MACHINE DRAWING: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 25 26 41 42 45 58 68 72 75 79.

PRACTICALS:

PASSED IN STRENGTH OF MATERIALS: 870 73 77 83 99 905 11 12 17 21 25 26 41 42 45 58 68 72 75 79.

PASSED IN APPLIED THERMODYNAMICS: I: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 25 26 41 42 45 58 68 72 76 79.

PASSED IN FLUID MECHANICS: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 26 41 42 45 58 68 72 75 79.

PASSED IN WORKSHOP PRACTICE—III: 870 71 73 77 83 90 99 900 05 06 11 12 17 21 25 26 41 42 45 58 68 72 75 79.

TO BE ANNOUNCED LATER: 934 38 47 48 54 57 60 67 70 71 77 78 82.

MARINE ENGINEERING AS AN ELECTIVE SUBJECT

PASSED IN WHOLE EXAM: 987 988.

THEORY

PASSED IN PRINCIPLES OF ECONOMICS AND MARITIME LAW: 985 989.

PASSED IN MATHEMATICS—V· 985

PASSED IN MATHEMATICS—VI. 989

PASSED IN PHYSICS—III. 985 989.

PASSED IN STRENGTH OF MATERIALS AND THEORY OF STRUCTURE: 985.

PASSED IN FLUID MECHANICS: 985 989.

PASSED IN APPLIED THERMODYNAMICS—I: 989.

PASSED IN ELECTRICAL TECHNOLOGY—I: 985 989

PASSED IN MACHINE DRAWING 985 989

PRACTICALS

PASSED IN STRENGTH OF MATERIALS 985 989

PASSED IN APPLIED THERMODYNAMICS—I: 985 989.

PASSED IN FLUID MECHANICS: 985 989.

PASSED IN WORKSHOP PRACTICE—III: 985 989.

TO BE ANNOUNCED LATER 986 990

ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BRANCH

PASSED IN WHOLE EXAM 994 997 998 1000 02 03 05 07 09 12 15 16 19 21 23 26.

THEORY

PASSED IN ECONOMICS: 991 92 96 99 1004.

PASSED IN MATHEMATICS—V: 992 1004 1029.

PASSED IN MATHEMATICS—VI: 992 996 1004 1029.

PASSED IN PHYSICS—III: 991 92 96 99 1004.

PASSED IN STRENGTH OF MATERIALS AND THEORY OF STRUCTURES: 992 996 1004 1029.

PASSED IN ELECTRONICS ENGINEERING—I: 991 996.

PASSED IN MECHANICAL TECHNOLOGY: 991 92 96 99 1004 1028 1029.

PASSED IN ELECTRICAL TECHNOLOGY: 992 996 999 1004 1029.

PRACTICALS

PASSED IN STRENGTH OF MATERIALS: 991 92 96 99 1004.

PASSED IN ELCTRONIC ENGINEERING: 992 996 999 1004.

PASSED IN WORKSHOP PRACTICE—III: 991 92 96 99 1004.

TO BE ANNOUNCED LATER: 993 995 1001 08 10 11 14 17 18 20 22.

B.E. IV (Integrated) Exam.

CIVIL ENGINEERING BRANCH

Passed in Whole Exam 1030 31 32 33 34 35 37 38 39 40 41 43 45 47 52 53 57.

THEORY

Passed in Engineering Economics and Accountancy: 1036 43 44 50 55.

Passed in Mathematics—VII: 1036 43 44 50 54.

Passed in Strength and theory of structures—II: 1043 44 and 1054

Passed in Hydraulic and Hydraulic Machinery. 1036 43 44 54 55.

Passed in Engineering Geology 1036 43 44 50 54 55.

Passed in Structural Engineering—II: 1036 43 44 54 55.

Passed in Surveying—III 1036 43 44 50 54 55.

Passed in Estimating & Quantity Surveying: 1036 43 44 54 55

Passed in Irrigation—I Docks and Harbours: 1036 44 50 54 55

(మిగతా 6 వ పేజీలో)

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

రామకోటేశ్వరరావు 14 సం. చామన ఛాయ, ఎత్తు 5' ఈ గుర్తులుగల పిల్లవాని ఆచూకీ తెలిపినవారికి బహుమతి ఇయ్యబడును. సి రామకోటేశ్వరరావుకు! నీవు వెళ్ళిపోయినది మొదలు నీ అమ్మ యేడ్చుచున్నది. కనుక నీవు యెక్కడవున్నా వెంటనే రావలెను.

పాలడుగు వెంకటకృష్ణారావు,
కేరాఫ్ (శ్రీ బాలాజీ మొజాయిక్ టైల్సు), (బ్రాంచి: దుర్గాగ్రహారం సెంటరు, ఏలూరు రోడ్డు, విజయవాడ—2.

హోమియోపతి

హోమియోపతి వైద్యము తెలుగుభాషలో పోస్టలు శిక్షణద్వారా నేర్పబడును. వివరములకు: శ్రీ నారసింహ హోమియో డిస్పెన్సరీ ఉల్లిపాలెం, గుంటూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.

టెండరు నోటీసు

విశాఖపట్నం జిల్లా కో-ఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్.

నెం. ఎం. 425, విజయనగరం—1.

"రసాయనిక ఎరువులు" [కెమికల్ ఫెర్టిలైజర్సు) ఎత్తుటకు

మచిలీపట్నం, కాకినాడ, నరసాపురం పోర్టులనుండి రసాయనిక ఎరువులు అనగా "కెమికల్ ఫెర్టిలైజర్సు" ఎత్తి, విశాఖపట్నం జిల్లా కోఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ, విజయనగరంవారి, కొత్తవలస, అనకాపల్లి, ఎలమంచిలిలో యున్న గొడౌనులవద్దకు తెచ్చి అప్పచెప్పుటకుగాను సీలువేసిన టెండర్లు కోరడమైనది. టెండరు దరఖాస్తు ఫారములు విశాఖపట్నం జిల్లా కోఆపరేటివు మార్కెటింగ్ సొసైటీ విజయనగరంవారి ఆఫీసులో ప్రతిరోజూ, బుధవారముతప్ప ఆఫీసు పనిచేయు కాలములో ఒక్కొక్క ఫారమునకు రెండు రూపాయలు చెల్లించి పొందవచ్చును. సీలు వేసిన టెండర్లు రిజిస్టర్డు పోస్టుద్వారా తిరుగు రసీదులో శ్రీ యస్. నాగలింగం బిజినెస్సు మేనేజరు, విశాఖపట్నం జిల్లా కో-ఆపరేటివు మార్కెటింగు సొసైటీ లిమిటెడ్ విజయనగరం—1 వారి పేర తే 28—7—66 లోపు అందునట్లు పంపవలెను కవరుపైన "రసాయనిక ఎరువులు" కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎత్తుటకు" అని వ్రాయవలెను.

టెండర్లు 31—7—66 తేది సాయంకాలము 4 గంటలకు సదరు ఆఫీసులో సొసైటీ అధ్యక్షులవారి సమక్షమున టెండరుదార్లు లేదా వారి ఏజంట్ల సమక్షమున తెరువబడును. వీరు ఆరోజు హాజరుకావచ్చును.

పూసపాటి మాధవవర్మ,
7—7—66. అధ్యక్షుడు.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

మెట్రిక్. ఎస్. ఎస్. ఎల్. సి., పి.యు.సి గ్రాడ్యుయేట్సు, తప్పినవార కూడా బి కాం. బి.కాం., యం.కాం., కామ్సు ఎకౌంట్సు కోర్సుల చదు వవచ్చును. పోస్టల్ ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపాలి.

కాస్మోపొలిటన్ కాలేజి, హైదరాబాద్-27

Estd. 1956. Phone: 727

విజయా ఇంజనీరింగ్ కాలేజి
స్టేషన్‌రోడ్డు, గుంటూరు—1.

COURSES OFFERED

A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్ సీర్సు—డ్రాఫ్ట్సుమెన్ కోర్సులు
వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్.

(4 వ పేజీ తరువాయి)

37 బుక్ బైండింగు ఇన్‌స్ట్రక్టర్సు	రు. 70—2 —100	ఓటా	3 వ ఫారము పాసై యుండవలెను. ఇండస్ట్రీసు డిపార్టుమెంటు వారిచే గాని పేరెక్కిన ఇన్‌స్టిట్యూట్‌చేగాని బుక్ బైండింగ్‌లో అర్హత పత్రము పొంది యుండవలెను.	
38. టేప్ వీవింగు ఇన్‌స్ట్రక్టర్సు	రు. 80—2 —90—3 —120.	ఓటా	5 వ తరగతి ప్యాసయి యుండవలెను. 11 నెలల టేపు వీవింగుకోర్సులో అర్హత పత్రముపొంది యుండవలెను. వర్కుషాపులో గాని ట్రయినింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటరులోగాని 3 సంవత్సరముల అనుభవ ముండవలెను.	
39. దివాను(స్ప్రేటర్సు బ్లాక్‌స్మిత్	రు. 115—4 —135—5 —150.	ఓటా	కార్పెంటరీ దివాను(స్ప్రేటరుకు ఎదురుగా సదహరించిన అర్హతలు.	
40. ఓవర్సీర్సు మెషినిస్టులు	రు. 80—4 —100—5 —150.	ఓటా	క్యాలుపైనలు పరీక్ష ప్యాసై యుండవలెను. ఏ. ఐ లయి కొంత డబ్బు సెక్యూరిటీగా కట్టుటకు సిద్ధముగా యుండవలెను.	
41. [illegible]	రు. 100—4 —120—5 —150. రు. 80—4— 100—5—150	ఓటా	ఓటా	
42. [illegible]	రు. 80—4 —100—5 —150.	ఓటా	క్యాలుపైనలు పరియు దానికి సమానమైన పరీక్షలలో పాసై యుండవలెను.	
43. [illegible]	రు. 115—4 —135—5 —150,	ఓటా	మూడవ ఫారము ప్యాసు అయి ఉండవలెను. మరి యు సినిమా ఆపరేటర్సుకి గవర్నమెంటు బోర్డు లక్ ఎగ్జామినర్సుచే పెట్టబడిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలెను.	

(జి. వి. రా య ప రా జు)
కార్యదర్శి,
పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్, ఏలూరు.

రేడియో

శుక్రవారం, జూలై 15
శక 1888—ఆషాఢ 23

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 11—45 మాధ్యమిక పాఠశాలలకు. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితా వాణి, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, 5—50 పద్యపఠనం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 పశుసంతాంశం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30రూపకం, 7—45 షేక్ హుస్సేన్: క్లారినెట్, 9—30 సాహిత్య సంచిక, 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 8—30 పద్మా గోపాలకృష్ణన్, మధ్యాహ్నం: 11—45 హైదరాబాద్ ఎ వలె, 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వాద్య సంగీతం ద్వారం వెంకటస్వామి నాయుడు: వయొలిన్. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—00 వాసా పద్మనాభం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—40 ఆర్. కృష్ణమూర్తి: వీణ,. మధ్యాహ్నం: 11—45 మాధ్యమిక పాఠశాలలకు, 12—05 రాష్ట్ర గానం, 12—15 వార్తలు, వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితా వాణి, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం పద్యపఠనం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 పశుసంతాంశం, 6—30 పంటల సీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 రూపకం [తెలుగు], 7—45 సంగీత కచేరీ, 9—30 సాహిత్య సంచిక, 10—00 ఆర్. కృష్ణమూర్తి: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

దక్షిణ రైల్వే, గుంతకల్లు డివిజన్

టెండరు నోటీసు నం. 115.

డివిజనల్ సూపరింటెండెంట్ (వర్క్సు), దక్షిణరైల్వే, గుంతకల్లు దిగువ పనికి పేరు సీల్డు టెండర్లు 25—7—1966, సా. 3—00 గం.ల వరకు కోరుచున్నారు.

వరుస నం.	పని వివరణ	ధరావతు సొమ్ము రు.	టెండరు ఫారము ఖరీదు రు.
1.	పీస్ వర్క్సు కంట్రాక్టు—పి.ఇ. 30—6—67 కు బళ్ళారి, హొస్పేట, ఒబ్బళాపురం, యశ్వంత్ నగర్ సెక్షన్లతో కూడిన గుంతకల్లు డివిజన్ 'జె' మరియు 'కె' జోన్లలో పనులు జరుపుట, సరుకులు సప్లయిచేయుట.	1000/—	5/—

టెండరు ఫారము ఖరీదును డివిజనల్ పేమాస్టర్, దక్షిణ రైల్వే, గుంతకల్లుకు చెల్లించుటకు కడపటి తేదీ, వేళ.... 23—7—66 ఉ. 11 గం. ఆ.

డివిజనల్ సూపరింటెండెంట్, వర్క్సు, దక్షిణ రైల్వే, గుంతకల్లుచే టెండరుఫారము జారీ చేయబడు కడపటి తేదీ, వేళ.... 23—7—66 మ. 12 గం. ఆ.

డివిజనల్ పే మాస్టర్, దక్షిణరైల్వే, గుంతకల్లుకు ధరావతు సొమ్ము చెల్లించుటకు కడపటి తేదీ, వేళ 23—7—66 సా. 3 గం. ఆ.

టెండర్లు తెరువబడు తేదీ... 25—7—66 సా. 3-30 గం. ఆ.

ఇతర వివరములు, టెండరు ఫారము (ఒకరికి ఒకటికంటె మార్చుకొన కూడదు) టెండరు ఫారము ఖరీదుమ డివిజనల్ పే మాస్టర్, దక్షిణ రైల్వే, గుంతకల్లుకుగాని, దక్షిణ రైల్వేలోని ఏ స్టేషను మాస్టరుకుగాని చెల్లించి ఆ రసీదు హాజరు పెట్టి డివిజనల్ సూపరింటెండెంట్ (వర్క్సు), దక్షిణరైల్వే, గుంతకల్లు వద్ద నుంచి పొందవచ్చును. టెండరు ఫారము ఖరీదు వాపసు చేయబడదు.

సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్

టెండరు నోటీసు

దిగువ పనులకు సీల్డు టెండర్లు దిగువ సంతకందారుచే పి. డబ్లియు. డి. రిజిస్టర్డు కంట్రాక్టర్లనుంచి పేరొందిన ఫరములనుంచి కోరబడుతున్నవి.

పని పేరు	సుమారు ఖరీదు	ధరావతు సొమ్ము సుమారు పని ఖరీదులో 2%	టెండరు ఫారం ఖరీదు	పూర్తిచేయ వలసిన కాలం
నం. 5 ఇన్‌క్లయిన్ పి. ఎస్. పి. నుంచి నం. 8 ఇన్‌క్లయిన్ కొత్తగూడెం కాల్లిరీస్ వరకు రైల్వే సైడింగ్ ఎక్స్‌టెన్షనుకు మట్టి పని ఫార్మేషను—	రు 2,11,600 —	రు 4,232 —	రు 10 —	టెండరు అంగీకరించిన తేదినుంచి పన్నెండునెలలు.

1. టెండర్లు 28—7—66 వరకు తీసుకోబడును.
2. టెండర్లు 30—7—66 ప. 12 గం. కు తెరవబడును.
3. నిబంధనలు, స్పెసిఫికేషనుల షెడ్యూలులతో టెండరు ఫారములు, ఏ. పి. కొత్తగూడెం కాల్లిరీస్ పి. ఒ. సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ పేమాస్టర్ ఆఫీసువద్దగాని, బెల్లంపల్లి, సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజరు వద్దగాని, అసిస్టెంటు పేమాస్టర్, యెల్లందు కాల్లిరీస్, యెల్లందు వద్దగాని, అసిస్టెంటు పేమాస్టర్, రామగుండం డివిజన్, రామగుండం, వద్దగాని అసిస్టెంటు పేమాస్టర్, మందమర్రి డివిజన్, మందమర్రి వద్దగాని, సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ మెహర్‌మంజల్, పి. బి. నం. 18, ఖైరతాబాద్ పి. ఒ. హైదరాబాద్—4, ఏ. పి. వద్దగాని ఆఫీసు రోజులలో ఉ. 9—30 గం. నుంచి సా. 5—00 గం. వరకు సదరు పనికి తెలిపిన ఖరీదుకు 27—7—66 వరకు అమ్మబడును.
4. ధరావతు సొమ్ము పేమాస్టర్ కొత్తగూడెం కాల్లిరీస్ ఆఫీసులోగాని డిప్యూటీ జనరల్ మేనేజరు, బెల్లంపల్లి వద్దగాని, అసిస్టెంటు పేమాస్టర్, యెల్లందు కాల్లిరీస్, యెల్లందు వద్దగాని, అసిస్టెంటు పేమాస్టర్ మందమర్రి డివిజన్ మందమర్రివద్దగాని, అసిస్టెంటు పేమాస్టర్ రామగుండం డివిజన్, రామగుండం వద్దగాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ మెహర్ మంజిల్, ఖైరతాబాద్, పి. ఒ. హైదరాబాద్—4 వద్దగాని, నగదుగాగాని, గవర్నమెంటు సెక్యూరిటీలలో సక్రమంగా ఎస్. పి. కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం కాల్లిరీస్ పేర ఎండార్సు చేసిగాని, బ్యాంక్ గ్యారంటీ ద్వారాగాని చెల్లించవచ్చును. ధరావతు సొమ్ము రశీదుగాని, సెక్యూరిటీలుగాని టెండరుకు జతపరిచి టెండరువున్న కవరుమీద ఆనిర్ధముగా రిఫరెన్సు వ్రాయవలెను. లేనియెడల టెండరు చెల్లదు.
5. కంట్రాక్టు జనరల్ కండిషన్సు నం. 24 క్లాజున్ను అపెండిక్సు 'ఏ' యున్ను కంట్రాక్టర్లు చూచుకొనవలసిందిగా కోరబడుతున్నారు. వాటిలో ప్రైస్సు వేరియేషను, డిజల్ సంబంధ వేరియేషను పర్తించే కనీసపు వేజీస్ అర్క ప్రకారం రిసైజ్డు రేట్సు తెలుపబడి ఉన్నవి.
6. ఏ టెండరుగాని పూర్తిగాగాని భాగంగాగాని అంగీకరించుటకు, ఏదైనా కారణమును చూపకుండనే ఏ టెండరుగాని అన్ని టెండర్లునుగాని నిరాకరించుటకు దిగువ సంతకందారుకు హక్కు కలదు.

జనరల్ మేనేజరు,
సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్,
కొత్తగూడెం కాల్లిరీస్ పోస్టు, ఆంధ్రప్రదేశ్.

సంతోషపూర్వకముగా ప్రకటించున దేమన
మా పే ఆఫీసు
పుట్టపర్తిలో
(అనంతపూరు డిస్ట్రిక్టు)
[ప్రశాంతి నిలయం, పుట్టపర్తి]
14-7-66 గురువారము ప్రారంభింపబడును
మా కొత్తఆఫీసు సర్వీసులను వినియోగించుకొనవలసిందిగా కోరుతున్నాము
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ సర్కిల్
టి. ఆర్. వరదాచారి,
సెక్రటరి అండ్ ట్రెజరర్, హైదరాబాద్ సర్కిల్

నేషనల్ ట్రాన్సిస్టర్
రు. 68/- లకు మాత్రమే

ఈ ట్రాన్సిస్టర్లు జపాన్‌లో తయారుచేయబడినవి. పెద్ద రేడియోలాగు పలుకుతుంది. శక్తివంతమైన గ్రహణం. మీరు సతుస్తూంతగా సంగీతం వినటానికి భుజపట్టీతో సప్లయిచేయబడుతున్నది. రెండు సంవత్సరాలు గ్యారంటీ. రెండు టార్చి సెల్సుతో పనిచేస్తుంది. వినటానికి సంసిద్ధంగా పంపబడుతుంది. వి.పి.పి. చార్జీలు రు. 4/—లు అదనం. నేడే ఆర్డర్లు చేయండి.
VERMA CO., (T.A.P.) Post Box No 1222, DELHI-6

పొగ అనగా చెరుపైన ఆటంకం
కాని కిర్లోస్కర్ డీసెల్ ఎంజిన్‌లు పొగనుగాని ఆటంకమునుగాని కలిగించవు...

ఈనాడు [illegible] ఉపయోగించే ప్రతి ఇద్దరు రైతులలో ఒక్కరు కిర్లోస్కర్ ఎంజిన్ కలిగియున్నారు!
ఈ ప్రత్యేకంగా సామర్థ్యమైన డీసెల్ ఎంజిన్‌లు రైతు ఎక్కువ ధనమును సంపాదించునట్లు సహకరించుటకు ప్రసిద్ధిపొందినవి.
వాటి నిరాటంకమైన ఆధారమైన సేవ మీ పంట ఉత్పత్తిని వృద్ధిపరచును. అవి మోసుకుపోదగినవి. [illegible] విశేషమేమంటే.....యాంత్రిక విడిభాగములను మార్చే విధి. మీకు ఇతరుల సహాయం ఎక్కువగా అక్కర్లేదు.
Kirloskar REGD. TRADE MARK
డీసెల్ ఎంజిన్‌లు
3 హార్సు పవర్ మండి 15 హార్సు పవర్ వరకు
కిర్లోస్కర్ ఆయిల్ ఎంజన్స్ లి.,
రిజిస్టర్డ్ ఆఫీస్: ఎల్‌ఫిన్‌స్టన్ రోడ్, పూనా-3
TOM & BAY
ఆమోదిత డిస్ట్రిబ్యూటర్లు: గుంటి అండ్ కం, ప్రై. లి., 128 మహాత్మా గాంధి రోడ్, సికిందరాబాద్, హైదరాబాద్-3
ఆమోదిత వ్యాపారులు: (1) తెలంగాణా ట్రేడర్స్, జయప్రకాష్ నారాయణ్ రోడ్, వరంగల్-2. (2) నలుమాచు కొండయ్య అండ్ కం, ఉస్మాన్ గంజ్, కరీమనగర్ (3) శ్రీనివాస్ ఇంజనీరింగ్ కం., జోగిపేట, ఆందోల్, తా. మెదక్ జిల్లా. (4) కిర్లోస్కర్ బ్రదర్స్ లి., రాష్ట్రపతి రోడ్, సికిందరాబాద్ హైదరాబాద్-3. (5) నాగార్జున ట్రేడర్స్, సుభాస్ రోడ్, నల్గొండ.
ఆమోదిత డిస్ట్రిబ్యూటర్లు: కిర్లోస్కర్ బ్రదర్స్ లి., రాష్ట్రపతి రోడ్, సికిందరాబాద్ హైదరాబాద్-3
ఆమోదిత వ్యాపారులు: (1) శ్రీ కుసుమహరనాథ్ ఇంజనీరింగ్ కం, రాజా గార్డెన్స్, విజయనగరం, మెయిన్ రోడ్, రాజమండ్రి. మునిసిపల్ ఆఫీస్ రోడ్, విజయవాడ మునిసిపల్ బిల్డింగ్స్, కర్నూల్. (2) శ్రీ దత్తాత్రేయ ఇంజనీరింగ్, కం., మెయిన్ రోడ్, కాకినాడ. (3) పిఠాపురం వరల్ ఫౌండ్రి వినుకొండ, పశ్చిమగోదావరి జిల్లా. (4) సీత ఇంజనీరింగ్ కం., [illegible] రోడ్, గుంటూరు. (5) రెడ్డి అండ్ కం., [illegible], అనంతపురం — సుభాష్ రోడ్, అనంతపురం.
ఆమోదిత డిస్ట్రిబ్యూటర్లు: కిర్లోస్కర్ బ్రదర్స్ లి., కిర్లోస్కర్ వాడి, జిల్లా సాంగ్లి,
ఆమోదిత వ్యాపారులు: అర్కీ అండ్ కం, కస్తూరిరంగ అయ్యంగార్ రోడ్, మద్రాస్-18. ధానప్పచెట్టి స్ట్రీట్, ముత్తూర్, చిత్తూర్
(ANDHRA PRADESH)



క్రీడా సమాచారం

ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్ షిప్

లండన్, జూలై 13:— జూలీరిమెట్ ట్రోఫీకై ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్‌షిప్స్‌లో, చాంపియన్ దేశం, బ్రెజిల్, తన మొదటిపోటీలో, బల్గేరియాను 2—0 గోల్సుతో ఓడించింది. బ్రెజిల్ ఉన్నతస్థానానికి ముఖ్యకారకులయిన పెలె, గ్యరించా, చెరొకగోలు చేసారు.

ఇతరపోటీలలో 1954 చాంపియన్‌దేశం పశ్చిమజర్మనీ, స్విట్జర్లాండ్‌ను 5—0గోల్సులో సోవియెట్ యూనియన్, నార్త్ కొరియాను 3—0 గోల్సుతో ఓడించాయి.

స్టేట్ బ్యాంకు టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 13:— ఇక్కడ జరుగుతున్న స్టేట్‌బ్యాంకు అంతర్‌సర్కిల్ టేబుల్ టెన్నిస్ పోటీలలో, మద్రాసు, కాన్పూరును 5—0 తో, కలకత్తా, హైదరాబాద్‌ను 5—3 తో, ఢిల్లీ కాన్పూరును 5—0 తో ఓడించాయి.

హైదరాబాద్—కలకత్తా పోటీలో, మహమ్మద్ ఆజాం బాగా ఆడి, తన మ్యాచుపోటీలను గెల్చినా లాభంలేకపోయింది. ఇతరప్రతినిధులైన యం. ఎ. బేగ్, బి. బేగ్ తమ పోటీలలో తేలికగా ఓడారు.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 13:— రహీం ఫుట్‌బాల్‌లీగులో, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పోలీసులైన్సును 4—0 గోల్సుతో, ఓడించగా ఎలెక్ట్రిసిటీ రిక్రియేషన్‌క్లబ్, రోడ్ ట్రాన్స్‌పోర్టులమధ్య పోటీ 1—1 తో సమమయింది. మొదటి నాలుగుస్థానాలలో గల రోడ్ ట్రాన్స్‌పోర్టు, ఎ. పి. పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీసు, సెంట్రల్ పోలీసులైన్సు ప్రథమ స్థానానికి తీవ్రపోటీ పడుతున్నారు.

అధిక కరువుభత్యానికై లస్కర్ల అభ్యర్థన

రాజమండ్రి, జూలై 13:— తెలంగాణా లస్కర్లకు ఏలె 1965 జనవరినుండిఅమలు లోకివచ్చేటట్లు కరువు భత్యాన్ని రు 6లకు పెంచవలసిందిగా ధవళేశ్వరంలో సమావేశమైన పి. డబ్ల్యు. డి. ఇరిగేషన్ లస్కర్ల సంఘం కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. [ఏ.పి.]

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
చదవండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం బి. ఇ. పరీక్షా ఫలితాలు

(5 వ పేజీ తరువాయి)

PRACTICALS

Passed in Hydraulics. 1036 43 44 50 54 55.
Passed in Geology: 1036 43 54 55.
Passed in Surveying—III : 1036 43 44 50 54 55.
To be announced later: 1046 48 49 51 58 59 60 61 62.

ELECTRICAL ENGINEERING BRANCH

Passed in Whole Exam: 1065 67 68 69 71 73 74 75 76 78 80 81 83 84 86 87 88 89 90 91 95 97 99 109 11 12 15 16 19 20 27 28.

THEORY

Passed in Accountancy & Business Practice : 1063 64 70 72 79 85 100 02 17 23 25 30.
Passed in Mathematics—VII : 1063 64 70 72 79 85 100 02 17 25.
Passed in Electrical Machinery—I : 1063 64 70 72 79 85 100 17 23 25 30.
Passed in Applied Electronics—I: 1064 1085 100 23 25 30.
Passed in Transmission and Distribution: 1063 64 70 72 79 85 1100 1102 1123.
Passed in Engineering Methallurgy: 1064 70 72 79 85 100 02 17 23 25 30
Passed in Electrical Design Drawing and Materials—I: 1063 72 79 85 102 23 25 30.
Passed in Prime Movers and Pumps : 1063 64 70 72 79 100 02 17 23 25.

PRACTICALS

Passed in Prime Movers and Pumps Laboratory: 1063 64 70 72 79 85 100 02 17 23 25 30.
Passed in Electrical Machinery: 1063 64 70 72 79 85 100 02 17 23 25 30.
Passed in Workshop Practice—IV 1063 64 70 72 79 85 100 02 17 23 25 30.
To be announced later: 1094 1096 1098 101 03 04 05 06 07 08 10 13 14 18 21 22 24 26 29 31 32 33 34 35 36.

MECHANICAL ENGINEERING BRANCH

PASSED IN WHOLE EXAM: 1137 to 56 58 60 to 69 73 to 83 85 86 87 89 90 91 93 95 96 97 98 204 06 17 20 21 23 23-A 24 26 29 33 34.

THEORY

PASSED IN ACCOUNTANCY AND BUSINESS PRACTICE: 1159 71 72 88 92 94 99 200 14 36 40 44.
PASSED IN MATHEMATICS—VII: 1159 71 72 88 92 94 99 200 14 36 40 44.
PASSED IN STRENGTH OF MATERIALS: 1172 88 92 94 99 200 01 14 40 46.
PASSED IN APPLIED THERMODYNAMICS—II: 1171 72 88 92 94 99 200 02 14 36 40 44 46.
PASSED IN THEORY OF MACHINES—I: 1171 72 88 92 99 200 02 14 36 40 44.
PASSED IN DESIGN AND DRAWING OF MACHINE MEMBERS: 1171 88 92 94 99 200 14 40 42 44.
PASSED IN WORKSHOP TECHNOLOGY: 1159 71 72 88 92 94 99 200 14 36 40 44.
PASSED IN ELECTRICAL POWER: 1159 71 72 92 94 99 200 14 36 40 44.
PASSED IN APPLIED ELECTRONICS: 1159 71 72 88 94 1203 1236 1244.

PRACTICALS

PASSED IN APPLIED THERMODYNAMICS-II: 1159 71 72 88 92 94 99 200 14 36 40 44.
PASSED IN WORKSHOP TECHNOLOGY: 1159 71 72 88 92 94 99 200 14 36 40 44.
TO BE ANNOUNCED LATER: 1157 205 07 08 09 10 11 13 15 16 18 19 22 25 27 28 30 30-A 31 32 35 37 38 39 41 42 43 45.

ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BRANCH

PASSED IN WHOLE EXAM: 1247 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 73 74 75.

THEORY

PASSED IN ACCOUNTS AND BUSINESS PRACTICE: 1268-A 1272 and 1276.
PASSED IN MATHEMATICS-VII: 1268-A and 1276.
PASSED IN CIRCUIT THEORY AND NETWORKS: 1276 only.
PASSED IN ELECTRIC ENGINEERING-II: 1268-A and 1272.
PASSED IN WIRE COMMUNICATION-I: 1268-A 1272 and 1276.
PASSED IN ENGINEERING METALLURGY: 1268-A 1272 and 1276.
PASSED IN ELECTRICAL POWER: 1268-A 1272 1276 and 1277.

PRACTICALS

PASSED IN ELECTRONIC ENGINEERING-II: 1268-A 1272 and 1276.

B.E. V (Integrated) Exam.

CIVIL ENGINEERING BRANCH

FIRST CLASS WITH DISTINCTION: 1292 and 1293.
FIRST CLASS: 1278 80 82 83 84 89.
SECOND CLASS: 1287 only.

THEORY

PASSED IN ADMINISTRATION AND CONTRACTS: 1279 81 86 88 90 94.
PASSED IN THEORY OF STRUCTURES-III. Nil
PASSED IN SOIL MECHANICS AND FOUNDATION ENGINEERING 1279 81 86 88 90 94.
PASSED IN (A)—STRUCTURAL ENGINEERING III (THEORY): 1279 81 86 88 90 94.
PASSED IN (B)—STRUCTURAL ENGINEERING III (DESIGN): 1279 81 86 88 90 94
PASSED IN IRRIGATION II AND WATER POWER: 1279 81 86 88 90 94.
PASSED IN WATER SUPPLY AND SANITARY ENGINEERING: 1279 81 86 88 90 94
PASSED IN HIGHWAYS ENGINEERING II RAILWAYS: 1279 81 86 88 90 94

PRACTICALS

PASSED IN SOIL MECHANICS: 1279 81 86 88 90 94.
PASSED IN PROJECT AND VIVA VOCE: 1279 81 86 88 90 94.
To be announced later: 1291 and 1295

ELECTRICAL ENGINEERING BRANCH

FIRST CLASS WITH DISTINCTION: 1303 11 15 21 24
FIRST CLASS: 1307 13 14 18 20 23 27 32
SECOND CLASS: 1299 303 05 06 16

THEORY

PASSED IN INDUSTRIAL ADMINISTRATION: 1296 1297 1298 1312 1331
PASSED IN ELECTRICAL MEASUREMENTS: 1304 1312 and 1331.
PASSED IN ELECTRICAL POWER STATIONS: 1296 1298 1304 1312 1331
PASSED IN APPLIED ELECTRONICS-II: 1296 1298 1304 1331.
PASSED IN ELECTRICAL MACHINERY-II: 1296 1298 1304 1312.
PASSED IN TRANSMISSION AND DISTRIBUTION-II: 1296 1297 1298 1304 1312 1331
PASSED IN GENERATION AND UTILISATION: 1296 1297 1298 1304 1312 1331.
PASSED IN ELECTRICAL DESIGN DRAWING AND MATERIALS--II: 1296 1298 1304 1312 1331.

PRACTICALS

PASSED IN ELECTRICAL MACHINERY: 1296 1297 1298 1304 1312 1331
PASSED IN PROJECT AND VIVA VOCE: 1296 1297 1298 1304 1312 1331.
To be announced later: 1300 01 02 09 17 19 22 26 28 30.

MECHANICAL ENGINEERING BRANCH

FIRST CLASS WITH DISTINCTION: 1341 59 60 67 72 82 85 1402 1403 1415.
FIRST CLASS: 1336 39 40 42 43 45 46 48 51 53 56 57 58 63 65 66 69 73 74 76 79 86 91 95 96 405 06 07 09 11.
SECOND CLASS: 1337 38 47 52 61 64 70.

THEORY

PASSED IN INDUSTRIAL ADMINISTRATION: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN HYDRAULIC MACHINERY AND SYSTEMS: 1333 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN THEORY OF MACHINES-II: 1333 1384 1401.
PASSED IN METALLURGY: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN POWER PLANT ENGINEERING: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN METROLOGY AND MACHINE TOOLS: 1333 34 35 44 49 55 68 75 77 84 1400 1401.
PASSED IN AUTOMOBILE ENGINEERING: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN HEAT AND MASS TRANSFER: 1333 35 44 49 55 62 68 75 77 1400.

PRACTICALS

PASSED IN HYDRAULIC MACHINERY AND SYSTEMS: 1344 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN METROLOGY AND MACHINE TOOLS: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
PASSED IN DESIGN PROJECT-VIVA VOCE: 1333 34 35 44 49 55 62 68 75 77 84 1400 1401.
To be announced later: 1350 54 71 81 83 88 89 92 93 94 97 98 99 404 08 10 12 13 14.

Electronics and Communication Engineering Branch

FIRST CLASS WITH DISTINCTION: 1417 and 1429.
FIRST CLASS: 1430 and 1432.
SECOND CLASS: 1416 21 22 24 28 31 33.

THEORY

PASSED IN INDUSTRIAL ADMINISTRATION: 1419 and 1423.
PASSED IN ELECTRONIC ENGINEERING-II: 1419 and 1423.
PASSED IN RADIO ENGINEERING: 1419 only.
PASSED IN TRANSMISSION AND PROPAGATION: Nil.
PASSED IN ELECTRONIC MEASUREMENTS: 1419 and 1423.
PASSED IN WIRE COMMUNICATION-II: 1419 and 1423.
PASSED IN ACOUSTICAL ENGINEERING: 1419 and 1423.
PASSED IN SERVOMECHANISM AND COMPUTERS: 1419 and 1423.

PRACTICALS

PASSED IN ELECTRONICS AND RADIO ENGINEERING: 1419 and 1423.
PASSED IN WIRE COMMUNICATION AND ACOUSTICS: 1419 and 1423.
PASSED IN PROJECT WORK AND VIVA VOCE: 1419 and 1423.
To be announced later: 1418 20 25 27.

సంచర్లగ్రామంలో అగ్నిప్రమాదం

38 గృహాలు దగ్ధం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13 :— కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా సంచర్లలో జూలై 11 న సంభవించిన అగ్నిప్రమాదంలో ముప్ఫయి ఎనిమిది ఇళ్ళు దగ్ధమైపోయినవనీ, రు. 50 వేల విలువగల ఆస్తినష్టం కలిగిందనీ పోలీసు అధికారవర్గాలవల్ల తెలుస్తున్నది.

సంచర్ల గ్రామ మునసబ్ కంటపాడ్ పోలీస్‌స్టేషన్‌కు అందజేసిన ఫిర్యాదును బట్టి కారణ మిర్యాలు (?) ఉదయాన ఆ గ్రామంలో ఒక పశువులపాకకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టారనీ, గ్రామస్థులు వారి వెంటపడి పట్టుకోడానికి ప్రయత్నించి విఫలులైనారనీ, గాలి తీవ్రంగా వీచడంతో ఇరుగుపొరుగు గృహాలకు మంటలు వ్యాపించినవనీ, ఎటువంటి ప్రాణనష్టం లేదనీ తెలుస్తున్నది.

కామన్వెల్త్ నుంచి జాంబియా వైదొలగే సూచన

లుసాకా, జూలై 13:— రొడీషియా సమస్యపై బ్రిటన్ అనుసరిస్తున్న వైఖరి పట్ల కామన్వెల్త్‌లో తమ సభ్యత్వాన్ని గురించి పునరాలోచించవలసిన అవసరం ఏర్పడవచ్చునని జాంబియా ప్రెసిడెంట్ శ్రీ కెనెత్ కౌండా నిన్న హెచ్చరించారు.

వింటె - తింటె - కొంటె
వింటె భారతమే వినాలి!
తింటె గారెలే తినాలి!
కొంటే
శ్రీ గిరిజా గైడ్
కొనాలి!
శ్రీ గిరిజా గైడ్సు
3, 4, 5 తరగతులకు శ్రేష్ఠ్యమైనవి. ప్రతి తరగతి గైడునందు అన్ని సబ్జక్టులు ఉంటాయి.

నేటి మ్యాట్నీతో
బిహ్మాండమైన ప్రారంభం
స్వామీ - రాజమండ్రి

దొంగనోట్లు తయారుచేయు అంతర్జాతీయ ముఠాను తుదముట్టించిన
డబ్బులఏజంట్ 44
పూర్ణా ప్రొడక్షన్స్ రిలీజ్.
అతి త్వరలో :
నవరంగ్ - విజయవాడ

మీరు విశాఖపట్నమునకు విచ్చేసినపుడు
ఆధునిక సౌకర్యములు కల
"హోటల్ పూర్ణా" కు
దయచేయండి.

నేడే చూడండి!
4వ వారం శ్రీ సరస్వతీ — విజయవాడ
3వ వారం జయశ్రీ — రాజమండ్రి



Printed and Published by S. V Swamy B.A. on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య ఫోన్ 3201

సంపుటి . 31 సంచిక : 191 విజయవాడ 15-7-1966 శుక్రవారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3-25	3-85
3 నెలలకు	9-50	11-50
6 నెలలకు	19-00	23-00
1 సంవత్సరానికి	38-00	46-00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

"సార్! పదండి పైకి..."

న్యూయార్కు, జూలై 14:—అమెరికాలో ఆకాశమంటే భవనాలున్నాయి. వీటి అన్నిటికీ లిఫ్టులుంటాయి. ఎవరన్నా రాగానే "సార్! పదండి పైకి...." అని ఎంతో నమ్రతగా ఆహ్వానిస్తూవుంటారు. న్యూయార్కులోవున్న పాన్ అమెరికన్ భవనాలలో లిఫ్టు నిముషానికి 1700అడుగుల చొప్పున నడుస్తుందట. అన్నిట్లో వేగంగల దిదేనంటారు. కాని చికాగో లోని ఓటిస్ కంపెనీలోలిఫ్టు నిముషానికి 1800 అడుగుల వేగంగా పోతుందటబహుశః దినిదే అగ్రస్థానమేమో

వియత్నాం క్లిష్టసమస్యకు శాంతియుతపరిష్కారమే తరణోపాయం

యుద్ధచర్యలకు స్వస్తిచెప్పి జెనీవాసభ ఏర్పాటుచేయాలని మాస్కోలో భారత ప్రధాని విజ్ఞప్తి

ఇండో-సోవియెట్ స్నేహసంబంధాల దినదినాభివృద్ధిపట్ల ఇందిరాగాంధి హర్షం

మాస్కో, జూలై 14:—

వియత్నాం సమస్య శాంతియుతంగా పరిష్కారం కావలసిందేగాని,దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ భారత రాయబారి కార్యాలయంలో సోవియట్ నాయకుల గౌరవార్థం ఇచ్చిన విందులో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

"వియత్నాంలో పరిస్థితులు నానాటికీ విషమరూపం దాల్చడంపట్ల ప్రపంచంలోని ఇతర దేశాలలోవలెనే ఇండియాలోని మేము కూడా తీవ్రాందోళన చెందుతున్నాము. ఈవిషయాన్ని మేము ఎంతో పరిశీలించి ఉత్తర వియత్నాంపై బాంబులవర్షాన్ని వెంటనే విరమించి, విద్రోహచర్యలను నిలిపివేసి, జెనీవా ఒడంబడిక ప్రాతిపదికపై సంభాషణలు జరపాలని మళ్లీ ప్రతిపాదించ గోరుతున్నా" మని భారత ప్రధాని అభిభాషించారు.

"వియత్నాం ప్రజల స్వాతంత్ర్యాన్ని, అగ్రస్థాన్ని మన్నించగల శాంతియుత పరిష్కార మార్గాన్ని కనుగొనతీరాలి, కనుగొనవచ్చు" నని కూడా శ్రీమతి ఇందిరాగాంధి వక్కాణించారు.

ఇండియా, సోవియెట్‌యూనియన్‌లసంబంధాలగురించి ఆమె ప్రస్తావించి ఇండియాకు సోవియెట్ ప్రజలనుంచి, ప్రభుత్వం నుంచి చక్కని సదవగాహన, సహాయ సహకారాలు లభించినవని అన్నారు.

"మాకు ముందున్న సమస్యలకు సోవియెట్ యూనియన్‌సానుభూతి, సహకారాలు లభించగలవని నాకు తెలుసు. మన ఉభయ దేశాలమధ్య స్నేహపూర్వక సహకారం గతదశాబ్దిలో క్రమేణ పెరిగింది. ఇక అది ప్రతిఏడూకూడా దినదిన ప్రవర్ధమానం కాగలదు" అని ప్రధాని అంటూ సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌సమయోచితంగా "ఈ సంవత్సరం ఉత్తరార్థంలో మీరు భారత దేశాన్ని సందర్శించినపుడు, మన ఉభయదేశాలస్నేహ, సహకారాలను భారతీయప్రజ ఎంతప్రశంసిస్తారో, దానికిఎంతవిలువనిస్తారో స్వయంగాతిలకించగలరు. భారత ప్రజానీకం తరఫున మీకు హృదయపూర్వకమైన అఖండ స్వాగతం లభించగలదని హామీఇస్తున్నా" అని అన్నారు.

ఇండియా స్వాతంత్ర్య సిద్ధికి ముందుకూడా తమ ఉభయ దేశాలమధ్య సానుభూతివుండేదని ఆమె అంటూ "నేడీ రెండుదేశాలు చాలా సన్నిహితంగా ఉన్నాయి. అంతేగాక నేడు ఢిల్లీ—తాష్కెంట్‌ల మధ్య దూరం, ఢిల్లీ—మద్రాసుల మధ్య దూరం కంటె ఎక్కువ లేదు" అన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాలగురించి శ్రీమతి ఇందిరాగాంధి ప్రస్తావించి ప్రపంచం క్షణం క్షణం శీఘ్రగతిని మారుతున్నదని, ఇదివిప్లవజనకమైందని, అభివృద్ధి ఫలితం కూడానని అన్నారు.

అయినా ఈ మార్పు, పరివర్తనం అంటే ఇష్టగించనివారు ప్రపంచంలో కొందరున్నారు. వారు గతాన్ని, మూఢ భావాలను పట్టుకొని వ్రేలాడుతూకాలానికి అనుగుణంగా మాత్రం మారరు. వారు సంకుచిత వివాదాలను ప్రచారం చేస్తూ, ప్రపంచం తామనుకున్న దానికంటె, భిన్నంగా ఉన్నదన్న విషయాన్ని మాత్రం సుతరామూ అంగీకరించరు. శాంతియుత సహజీవనానికి ఇది వాస్తవం కాదుగనుక ఇట్టి వైఖరి అత్యంత ప్రమాదకరమైంది అని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటించారు.

ఆర్థిక సహాయం: రాజకీయ ఒత్తిడి

శ్రీ కోసిగిన్ ఖండన

మాస్కో, జూలై 14:— ప్రపంచంలో అత్యధిక భాగంలో శాంతిస్థాపనకు సోవియెట్ భారత — మైత్రీ, సహకారములు ప్రాణభూతములైనవని సోవియెట్ ప్రధాని శ్రీ అలెక్సీ కోసిగిన్ క్రెమ్లిన్ హాలులో జరిగిన ఒక పెద్ద మైత్రీ సమావేశంలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

శ్రీ కోసిగిన్ యింకా యిలాఅన్నారు:

"రాజకీయ ఒత్తిళ్ల ద్వారాను, సైనిక జోక్యాల ద్వారాను సామ్రాజ్య వాదులు జాతీయ విమోచనోద్యమ విజయాభ్యుదయములను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో ఆర్థిక సహాయం చాలా ముఖ్యమైనది. ఆర్థిక సహాయాన్ని రాజకీయమైన ఒత్తిడిగా వాడ్డం చాల తప్పు. ఈ ఆర్థిక సహాయం సహాయం స్వీకరించుచున్న దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, స్వేచ్ఛా స్వాతంత్ర్య అభిలాషలకు భంజకం కారాదు."

ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం

సెప్టెంబరులో "ఆంధ్ర బంద్"

జరుపనున్నట్టు శ్రీ పిల్లలమర్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 14:—శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన ప్రభుత్వం, ప్రజలనెదుర్కొంటున్న అనేక తక్షణ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనదని ప్రతిపక్ష నాయకుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు నేడు యిక్కడ అన్నారు.

ఆకాశవాణిలో ప్రతిఉదయం ప్రకటించడానికి మార్కెటింగ్ డైరక్టర్ అందజేసే ధరలపట్టీకి, అమలులోవున్న ధరలకూ ఎలాంటి సంబంధంలేదని, ఆ ధరలను సేకరించడానికి ఆకాశవాణి స్వయంగా ఏర్పాటుచేసుకోవడం మంచిదని ఆయన అన్నారు.

ప్రజల సాధకబాధకాల పట్టనిగాక తన పార్టీ రాజకీయాలలోపూపిరిసలపకుండా వున్న ముఖ్యమంత్రి యీప్రజలను ప్రధాన సమస్య అయినారని ప్రతిపక్ష నాయకుడు పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఒక ఉద్యమం నిర్వహించాలనే సూచనతో ఆయన ఏకీభవించారు.

ఆలివాద కమ్యూనిస్టు పార్టీ సహకారం అందజేసినందుకు ఆయన హర్షాన్ని వెలిబుచ్చారు. "భారత కమ్యూనిస్టుపార్టీ పట్ల వారి వైఖరివిషయంలో నిర్దుష్టమైన మార్పు వచ్చిందని" ఆయన అన్నారు. ఈ సహకారం అన్ని స్థాయిలలోను లభించగలదని ఆయన ఆశించారు.

ఈ వర్షబుతు శాసనసభ సమావేశం ప్రారంభిస్తూ గవర్నరు చేసిన ప్రసంగంలో ప్రభుత్వం, ప్రజలు ఎదుర్కొనవలసి వచ్చిన తక్షణ సమస్యలు నిర్లక్ష్యం చేయబడినవని ఆయన అన్నారు. శాసన సభ్యులను కలుసుకునేందుకు ప్రధాన మంత్రికి అవకాశం కలిగించడంకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారా అన్నట్టు కన్పిస్తున్నదన్నారు.

"శ్రీమతి ఇందిరాగాంధి రూపాయి విలువ తగ్గించిన అనంతరం యిక్కడకు వచ్చారు. ఆ చర్యపట్ల ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తపరిచేందుకు గాను మా పార్టీ, ఆమె ప్రసంగించడానికి ఏర్పాటుచేయబడిన శాసనసభ్యులసమావేశాన్ని, ఆమెకు సంబంధించిన అన్ని యితర సమావేశాలను బహిష్కరించింది. ఆమె ఆంధ్ర పర్యటనలో విశాఖపట్టణం ఉక్కుకర్మాగారం విషయం ఇదమిత్థంగా వెల్లడించని అభిప్రాయాలతో ఆమె ప్రకటనలు చేసారు" అని ఆయన అన్నారు.

"ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయకుండా వుండాలనే కేంద్రం భావిస్తున్నట్టున్నది". "ప్రజల ఆందోళన మూలంగా ఈ విషయంపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అయితే ఆంధ్రకు న్యాయం చేకూర్పనియెడల, ప్రతీకారచర్యలు గైకొనాలని మేము చేసిన సూచనను ఆమోదించలేదు" అని ఆయన అన్నారు.

రూపాయివిలువ తగ్గింపు మూలంగా అనేక తీవ్రపరిణామాలు కలుగగలవనీ వాటిలో ప్రధానమైనది ద్రవ్యోల్బణమనీ ఆయన అన్నారు. అత్యవసర పదార్థాల ఉత్పత్తులపై లెవీలను విధించడంతోపాటు ఆ సరకులు సరసమైన ధరలకు ప్రజలకు పంపిణీచేసేందుకు గాను టోకు, చిల్లర దుకాణాలను అధికంగా ఏర్పాటు చేసి టోకు, చిల్లర పంపిణీల వ్యాపారాన్ని మరింత సంఘసరంచేసే చర్యలు గైకొనడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నదన్నారు.

కష్టజీవులైన ప్రజల జీవనప్రమాణాలపై జరిగే ఈ దాడులను ప్రజలు ఏమాత్రం భరించజాలరని మా పార్టీ యిదివరలో వలెనే మరల హెచ్చరిక చేస్తున్నది. వారు పోరాటానికి సిద్ధమవుతున్నారనీ, ఈ పోరాటాలు ఒక్కుమ్మడిగా తీవ్రరూపం ధరించగలవనీ ఆయన అన్నారు. కష్టజీవులైన ప్రజలు వచ్చే సెప్టెంబరులో ప్రభుత్వాన్ని తన ప్రమాదకర వైఖరిని మార్చుకోవలసిందిగా నిర్బంధించడంకోసం "ఆంధ్ర బంద్" జరుపగలరు అని ఆయన అన్నారు.

అలాంటి పరిస్థితుల్లో రాగల తీవ్ర పరిణామాలను గూర్చి ముఖ్యమంత్రి మా పార్టీని హెచ్చరించారు. ఈ పరిణామాలన్నిటినీ ఆయన, ఆయన ప్రభుత్వమేనివారాలే భరించవలసి వుం

(మిగతా 3 వ పేజీలో)

చిత్రజగత్తు



'ఇప్పుడు మనతక్షణ కర్తవ్యం ఏమిటంటే. మనపార్టీ బలాన్ని పెంచుకోవటం!'

రూపాయి విలువ తగ్గింపుతో ఏర్పడ్డ సమస్యలు

యుగోస్లావ్, పోలెండు, హంగరీ ప్రతినిధివర్గాలతో చర్చలుసమాప్తి

న్యూఢిల్లీ, జూలై 14:— రూపాయివిలువ తగ్గింపు మూలంగా ఏర్పడుతున్న సమస్యలపై ఇండియా, యుగోస్లావియా, పోలెండ్, హంగరీలనుంచి వచ్చిన ఉన్నతాధికార ప్రతినిధివర్గాల మధ్య రాయబారాలు నేడు సంతృప్తికరంగా ముగిశాయని తెలుస్తున్నది.

ఈ మూడుదేశాల ప్రతినిధివర్గాలకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సీనియర్ ఉద్యోగులకు మధ్య సంభాషణలు యిక్కడ కొన్నిరోజుల క్రితం ప్రారంభమైనాయి.

వీరిమధ్య కుదిరిన ఒప్పందాలపై సంతకాలు రేపు జరుగుతాయి.

వాణిజ్యమంత్రి శ్రీ మనుభాయ్‌షా ఈ వారారంభంలో సోవియెట్ యూనియన్‌తో ఒక ఒడంబడికపై సంతకం చేశారు.

ఇండియాకు మరింతగ సోవియెట్ సహాయం

పెక్కు రంగాలకు విస్తృతం కానున్నట్లు కాంగ్రెస్ ఎం. పి. లకు శ్రీ మెహతా వివరణ

న్యూఢిల్లీ, జూలై 14:—

ఇండియా ఆర్థికాభివృద్ధి సాధనకై సోవియెట్ అందజేస్తున్న సహాయ, సహకారాలు ప్రభుత్వరంగంలో మరింత పటిష్ఠం కావడానికి, విస్తృతం కావడానికి దోహదం చేయగలవని ప్రణాళికా మంత్రి శ్రీ అశోకమెహతా పార్లమెంటులోని కాంగ్రెస్ సభ్యులకు తెలియజేసినట్లు భావించబడుతున్నది.

ఇటీవల తాను సోవియెట్‌లో పర్యటించి వచ్చిన సందర్భంగా రష్యా సహాయంపై తాను చేసుకున్న అంచనాలను గురించి శ్రీ మెహతా కాంగ్రెసు ఎం. పి. లకు వివరించారు.చతుర్థ ప్రణాళికలో ప్రభుత్వరంగంలోని కార్యక్రమాలకు అవసరమగు యంత్రాలను సోవియెట్ యూనియన్ సరఫరాచేయగలదని ఆయన అన్నారు.

ప్రణాళికామంత్రి శ్రీ మెహతా, ఆహార మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం కూడా ఇటీవల తమ సోవియెట్‌పర్యటనలనుగురించి కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సభ్యులకు వివరించారు.వ్యవసాయ, మత్స్య పరిశ్రమ రంగాలకు సోవియెట్ సహాయం అందగలదని శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు. 15 పెద్ద వ్యవసాయ క్షేత్రాలకు అవసరమగు యంత్రపరికరాలను సోవియెట్ సరఫరా చేయగలదని, 5 వ్యవసాయ క్షేత్రాలకు అవసరమగు పరికరాలనుకూడా ఇవ్వగలదని ఆయన తెలియజేశారు. ఇండియాలో గొర్రెల పెంపకం అభివృద్ధి గాంచడానికి కూడా సోవియెట్ పెద్ద ఎత్తున సహాయం చేయగలదని ఆయన చెప్పారు. శ్రేష్ఠమైన మెరినో జాతి గొర్రెలను దాదాపు రెండువేలదాకా సోవియెట్ యూనియన్ త్వరలో పంపగలదని ఆయన చెప్పారు.

సోవియెట్ సహాయంతో ఇండియాలో నెలకొల్పబడుతున్న భారీ ప్రాజెక్టుల పనినిగురించి సోవియెట్ అధికారులు చర్చలలో ఎక్కువశ్రద్ధ చూపారని శ్రీ అశోకమెహతా అన్నారు. భారీ యంత్ర నిర్మాణపు ప్రాజెక్టులాంటివి కొన్ని పనిచేసే తీరును గురించి విమర్శవచ్చినదని వాటిని మెరుగుపరచడానికి సూచనలు చేయబడినవని ఆయన అన్నారు.

సిటీ అలవెన్సు హెచ్చింపుపట్ల ఎన్.జి.ఓ.లసంఘం అసంతృప్తి

— శ్రీ శ్రీరాములు ప్రకటన

హైదరాబాద్, జూలై 14:— ఎన్. జి. వో. ల సిటీ అలవెన్సు హెచ్చిస్తూ నిన్న ఆర్థిక మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనపట్ల ఎన్. జి. వో.ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.

4 రూపాయల కనిష్ఠపరిమితితోబడి సిటీ అలవెన్సు పెంపుదలలో అర్థంలేదనీ తెలియుటంతేదనీ ఈ వృత్తి వ్యయాపై వేతనాల కమిషన్ నివేదికై వేచియుండకుండా అనవసర మేసిని సంయుక్త కార్యాచరణ సమితి కన్వీనర్ శ్రీ ఎ. శ్రీరాములు నేడొక ప్రకటనలో పేర్కొన్నారు.

భవిష్యత్ కార్యక్రమం సరళిని రూపొందించేందుకై ఈ నెల 20న తేదీన సంయుక్త కార్యాచరణ సమితి సమావేశం కాగలదని ఆయన ఈ ప్రకటనలో తెలియజేశారు.

వర్షం వచ్చినా ఆందోళన తొలగలేదు

బొంబాయి పౌరులకు మేయర్ విజ్ఞప్తి

బొంబాయి, జూలై 14:—బొంబాయి నగరంలోను, పరిసరాలలోను నిన్న కురిసిన భారీ వర్షం మూలంగా నీటిసరఫరాపట్ల ఆందోళన తొలగిందని భావించడానికి వీలులేదని బొంబాయి మేయర్ శ్రీ యస్. ఆర్. పట్కార్ నేడు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

నగరానికి ప్రధానంగా నీటిసరఫరాకు వనరులైన వైతరణ, తన్సాసరస్సులకు ఈ వర్షంవలన ఎక్కువ ప్రయోజనం కలగలేదన్నారు.

నిన్నరాత్రి గం. 8ల వరకు వైతరణసరస్సు ప్రాంతంలో 18.4 మిల్లిమీటర్లు, తన్సాసరస్సు ప్రాంతంలో 6 మిల్లిమీటర్లు వర్షం పడిందని అధికారవర్గాలు గతరాత్రి తెలియజేశాయి. గతరాత్రి, నేటి ఉదయం కురిసిన వర్షం వివరాలు తెలియరాలేదు.

నగరంలో భారీవర్షం పడినందున పరిస్థితి మెరుగైందని నగరవాసులు భావించడానికి వీలులేదనీ, నీటిని వినియోగించుకోవడంలో ప్రజలు చాలా పొదుపుగావుండాలనీ, మేయర్ విజ్ఞప్తి చేశారు.

అమెరికా అందజేసే ఆహార ధాన్యాలకు డాలర్లలోనే చెల్లింపు

శ్రీ ఫ్రీమన్ ప్రకటన: అమలుకానున్న కొత్త చట్టందృష్ట్యా సహాయవిధానంలో మార్పు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 14:—

అమెరికానుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకుంటున్న ఇండియా, తతదితర దేశాలు ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న 'స్వాతంత్ర్యం రక్షణకు ఆహారసహాయం' బిల్లు చట్టరూపం ధరించగానే, దిగుమతుల మూల్యాన్ని డాలర్లలో చెల్లించవలసి ఉంటుందని అమెరికన్ ఆహారమంత్రి శ్రీ ఆర్‌విల్ ఫ్రీమన్ నేడు ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు.

దిగుమతులు చేసికొనే దేశాలు తమ తమ కరెన్సీలలో చెల్లింపులు సాగించడంవల్ల గతంలో అనేక సమస్యలు ఉత్పన్నమైనవని, ఈ అనుభవందృష్ట్యా మరేదేశానికీకూడా ఈ సూత్రాన్ని వినియోగించడం జరుగబోదని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశంలో మూడురోజులు పర్యటించే నిమిత్తం శ్రీ ఫ్రీమన్ నేటి ఉదయమే కాబూల్ నుంచి ఇక్కడికి చేరుకొన్నారు.

అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు ఇండియా, సమైక్య అరబ్‌రిపబ్లిక్, తదితరమైన అవసరదేశాలకు అమెరికా ఆహార సహాయానికి సంబంధించిన విధానం స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తుందని, అయితే డబ్బు చెల్లింపులకు సంబంధించిన షరతులు మాత్రం అతి ఉదారంగా ఉండగలవని శ్రీ ఫ్రీమన్ వివరించారు.

ఆహారసహాయం స్వీకరించిన దేశాలు ఆరంభదశలో మొదటి పదేండ్లవరకు ఎట్టి చెల్లింపులు చేయనవసరం లేకుండా బిల్లులో తగు సౌకర్యాలు కల్పింపబడ్డాయి. 40 ఏండ్ల వ్యవధిలో మొత్తంసొమ్మును అమెరికన్ డాలర్లలో చెల్లించవలసిఉంటుంది. వడ్డీరేటు కూడా అతితక్కువగానే ఉంటుంది.

ఈ బిల్లు చట్టరూపంధరించేలోగా, భారత దేశం బహుశా మరికొన్నిసన్నాయిలు స్వీకరించి నప్పటికీ, ముమ్ముందు ఈ దిగుమతులను డాలర్లలో సొమ్ము చెల్లించవలసిరావడం ప్లానింగ్ కమిషన్ అధికారులకు అంత ఉత్సాహజనకంగా తోచడంలేదు. నాల్గవ ప్రణాళిక ముగిసేవరకు పి. ఎల్. 480 ఒప్పందం క్రింద భారతదేశానికి వెనుకటిమాదిరిగానే ఆహార దిగుమతులు కొనసాగగలవని ఇంతవరకు వీరు విశ్వసించడం ఈ సందర్భంలో గమనార్హం.

పాలం విమానాశ్రయంవద్ద ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం, అమెరికా రాయబారి శ్రీ చెస్టర్‌బౌల్స్ శ్రీ ఫ్రీమన్‌కు స్వాగతం ఇచ్చారు.

భారతదేశానికి వచ్చినందుకు తానెంతో సంతోషిస్తున్నానని, ఈ దేశాన్ని సందర్శించడం ఇది మూడవసారి అని శ్రీ ఫ్రీమన్ అన్నారు.

ఢిల్లీలో ఉన్న కొద్దిరోజులలోను తీవ్రస్థాయిలో తాను ఎంతో కార్యభారాన్ని నిర్వహించవలసి ఉన్నదని ఆయన అన్నారు.

ఆహార, వ్యవసాయ విషయాలకు సంబంధించిన ఒకసమావేశంలో పాల్గొనే నిమిత్తం త్వరలో వాషింగ్టన్ చేరుకోవలసిన కారణంగా, తన పర్యటనకాలాన్ని తగ్గించుకోవలసివచ్చినందుకు శ్రీ ఫ్రీమన్ విచారం వెలిబుచ్చారు.

ఢిల్లీలో ఉండగా శ్రీ ఫ్రీమన్ ఇండియాలో ఆహారపరిస్థితిని గురించి రాయబారి శ్రీ బౌల్స్ తోను, ఇతర అమెరికన్ దౌత్యాధికారులతోను చర్చలు జరుపుతారు.

ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ప్లానింగ్‌మంత్రి శ్రీ మెహతా, ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురిలను రేపు ఆయన కలిసికొంటారు.

భారతప్రభుత్వం భారీయెత్తున సాగిస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను గురించి, ఇండియా ఆహారసమస్యలను పరిష్కరించడానికై అమెరికా ప్రభుత్వంసాగిస్తున్న కృషి, ఈ కార్యక్రమాన్ని మరింత ధృఢతరం చేయడానికిగల అవకాశాలను గురించి శ్రీ సుబ్రహ్మణ్యంతో ప్రధానంగా ఆయన చర్చలు జరుపుతారు.

అమెరికాలో వ్యవసాయరంగం పరిస్థితిని గురించి శ్రీ ఫ్రీమన్ చెప్పినమాటలు మరీ అంత ఆశాజనకంగాలేవు. అయిదేళ్లనాటికీ నేటికీపరిస్థితి మారిపోయిందని, అమెరికా ఇప్పుడు వెనుకటిమాదిరి ఆహారధాన్యాల విషయంలో మిగులుస్థితిలో లేదని ఆయన అన్నారు. అయిదేళ్ల క్రిందట అమెరికాలో ఆహారధాన్యాల మిగులు 1.5 బిలియన్‌ల బుషెల్స్‌వరకు ఉంటే, ప్రస్తుతస్థాయి 500 మిలియన్‌ల బుషెల్స్‌మాత్రమే.

అంతేగాక, అమెరికా ఈ యేడాది కొంత అనావృష్టి పరిస్థితిని కూడా ఎదుర్కొనవలసి వచ్చిందని, ఈ యేడాది పంటధాన్యం ప్రభుత్వం రెండునెలల క్రితం వేసిన అంచనాలకంటె,

(మిగతా 3 వ పేజీలో)

ఇండియా సందర్శనకు ఆఫ్ఘన్ రాజు సమ్మతి

కాబూల్, జూలై 14:— ఇండియాను సందర్శించ వలసినదిగా భారత రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ పంపిన ఆహ్వానాన్ని ఆఫ్ఘన్ రాజు జాహిర్‌షా ఆమోదించినట్లు తెలుస్తున్నది.

భారత రాష్ట్రపతి పంపిన ఆహ్వానాన్ని ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్, సోమవారంనాడు ఆఫ్ఘన్ రాజుతో విందారగించినప్పుడు ఆయనకు అందజేశారు.

కొలంబో, జూన్ 13:— జపాన్‌లో నిర్మించిన 'బుద్ధ' చలనచిత్రాన్ని సింహళ సెన్సార్ బోర్డు నిషేధించినది.

విదేశాల సహాయం

వచ్చేనెలలో ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

వాషింగ్టన్, జూలై 14:—దిగుమతులసడలింపు చర్యలకు తగు చేయూతనిచ్చే నిమిత్తం ప్రపంచబ్యాంకుద్వారా భారతదేశానికి కన్సార్టియమ్‌దేశాలు వాగ్దానం చేసిన 900 మిలియన్ సహాయానికి సంబంధించిదీర్ఘ కాలంగాఎదురుచూస్తున్నప్రకటనవెలువడడానికి ఇంకా మరొకనెలరోజులుపట్టవచ్చునని తెలుస్తున్నది.

అయితే, ప్రాజెక్టులకు, ప్రాజెక్టులుగాక తదితరమైన సహాయంవిషయంపై వేరే ఇతర దేశాలతో ద్విపక్ష ఒడంబడికలు కుదుర్చుకోవాలనలికన్సార్టియమ్‌దేశాలుకోరినప్పటికీ,నాల్గవపంచేసిన మొత్తాన్ని నిర్ధిష్టంగానైనాసరే సమకూర్చగలమని భారతదేశానికి గట్టి హామీలు ఇవ్వబడ్డాయి.

నాల్గవ ప్రణాళిక ముసాయిదా సిద్ధంచేయబడినవెంటనే,ప్రాజెక్టులకుసహాయం విషయంపై ఇండియా తరఫున మంతనాలు కొనసాగుతాయి.

ప్రస్తుత సంవత్సరంలోను, వచ్చేసంవత్సరానికిఅమెరికా 435 మిలియన్‌ల డాలర్లకు కొంచెం హెచ్చుగా సహాయం సమకూర్చవచ్చు.

తాష్కెంట్ ఒప్పందంఅమలుకు భారత్, పాకిస్తాన్‌ల కృషి

ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని ఆశాభావం; ఉపరాష్ట్రపతితో చర్చలపట్ల సంతృప్తి

కాబూల్, జూలై 14:— భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్‌హుస్సేన్, ఆఫ్ఘన్ ప్రధాని శ్రీ మైవాండ్వాల్ నేడిక్కడఒక గంట సేపుసంభాషణలు జరిపారు. ఈ సందర్భంలో వారు, ఇండో—ఆఫ్ఘన్ సంబంధాలపైన, అంతర్జాతీయ సమస్యలపైన—ముఖ్యంగా వియత్నాం సమస్యపైన ఒకరి అభిప్రాయాలు ఒకరికి వెల్లడించుకున్నారు.

సమావేశం అనంతరం వారు ఉభయులూ పత్రికా విలేఖరులతోమాట్లాడుతూ, సంభాషణలు అత్యంత స్నేహపూర్వకంగాను, సంతృప్తికరంగాను కొనసాగినవని తెలియ జేశారు.ఇండో—ఆఫ్ఘన్ సంబంధాలు అత్యంత సుహృద్భావపూర్వకంగా ఉన్నందుకు తాను ఎంతో సంతసిస్తున్నానని, భారత ఉపరాష్ట్రపతిరాకవలన ఉభయ దేశాల సంబంధాలు మరింత బలపడినవని ఆఫ్ఘన్ ప్రధాని అన్నారు. వియత్నాంసమస్యనుగురించి ప్రస్తావిస్తూ ఆయన, ఇండియా వలెనేఆఫ్ఘనిస్తాన్‌కూడా ఈ సమస్య ఒక సమావేశ వేదికపైన శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుతున్నదని తెలియ జేశారు.

"ఈ సమస్యతో ప్రమేయంగల అగ్రరాజ్యాలు ఇకనైనాసంఘర్షణకు స్వస్తిచెప్పినియత్నాంలో శాంతి నెలకొనడానికి ప్రయత్నించగలవనిమేము ఆశిస్తున్నాము." అన్నారు.ఆఫ్ఘన్ ప్రధాని. వియత్నాంవిషయంలో ఒక శాంతిసంఘాన్ని నెలకొల్పవలెనని కొంతకాలం క్రితం తాము చేసిన సూచనను కూడా ఈ సందర్భంలో ఆయనగుర్తుకు తెచ్చారు.

ఇండో—పాక్ సంబంధాలను గురించిప్రస్తావిస్తూ తాష్కెంట్ ఒప్పందం సరిగ్గా అమలు జరిగి, ఉభయ దేశాల సంబంధాలుమెరుగుపడగలవనే తాము ఆశిస్తున్నామని అన్నారు. వియత్నాంసమస్య యుద్ధరంగంలో పరిష్కారంకాదనే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌లు భావిస్తున్నవని ఆయన అన్నారు.

ఈ సంభాషణలలో ఉభయ దేశాల అధికారులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

సినిమా కథ కావలెను

★ మా తొలి సాంఘిక చిత్రమునకు ఉత్తమమైన కథావస్తువు కావలెను.

★ ఉత్తమ కథకు 5000 రూపాయలు పారితోషికమివ్వబడును.

★ రచయిత లేక రచయిత్రి సామర్థ్యము, గ్రహించి వారికే చిత్రములో "మాటలు" వ్రాయు అవకాశము కలుగచేసెదను.

★ స్వీయరచనలేకాని అనువాదములు పనికిరావు. పోటీకిపంపించిన కథలు అనుమతించబడనిచో తిరిగి పంపగోరువారు. తగు పోస్టలు స్టాంపులు పంపవలెను.

★ కథలు చేరవలసిన ఆఖరు తేదీ 1 సెప్టెంబరు 1966.

రచనలు టపాకు నెంబరు 2194 కేరాఫ్ ఆంధ్రప్రభ. విజయవాడ—3.

హోమియోపతి

"హోమియోపతితో నేను తెలుగుభాషలో కూడ పాఠ్యద్వారా ట్యూషన్ను ఇవ్వనున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' లైసెన్స్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. పూర్తి ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ,
6, స్ప్రింజర్స్‌వీధి, మద్రాసు—1.

దక్షిణ రైల్వే

అత్తిలి స్టేషన్‌లో నెం. 43 44 సర్కార్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల

నెం. 43, 44 సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు అత్తిలి స్టేషనువద్ద, నిడదవోలు, సర్పవరం స్టేషన్‌మీద రెండు నిమిషాలపాటు 15—7—66 నుండి ప్రయాణీకుల అందుకు ఆగును.

విజయవాడ, పి. ఆర్. వో.,
7—7—66 డివిజనల్ సూపరింటెండెంట్.



సంగ్రహ ప్రకటన

బహిరంగ వేలం

శ్రీ సింహాచలం దేవస్థానం తాలూకు ఎ.పి.వి. 2754, టాటా మెర్సిడ్ బెంజ్ ఎల్.పి. 312/48. 190" డబ్ల్యు.బి. 1961 మోడల్ 30.2 హార్సుపవర్‌లో 39 ముందుముఖము సీట్లుగల పుల్ ఫార్వర్డ్ బస్సున్నూ, మరియు ఎ.పి.వి. 2763 విల్లీస్ పికప్ వేన్, 118" డబ్ల్యు. బి. 1960 మోడల్, 15.63 హార్సుపవర్‌తో 14 మంది కెపాసిటీ గలదియూ తే. 26—7—1966 దీ మధ్యాహ్నం గం. 4—00 కు శ్రీ సింహాచలం దేవస్థానం ఆఫీసువద్ద బహిరంగవేలం వేయించబడును. గాన కావలసినవారు పాల్గొనవలసినదిగా తెలియజేయడమైనది. వేలంపాట పాడువారు ముందుగా సదరు దేవస్థానం ఆఫీసులో ఎ పి వి 2754 కు రూ 1000 ఎపివి 2763 వెం. రూ 500—00 ప్రథమ డిపాజిట్టు చెల్లించి వేలం షరతులను దేవస్థానం ఆఫీసులో తెలిసికొని పాల్గొనవలెను. వేలంపాట ఖాయపడినవారి ధరావత్తు వేలం ఆఖరుకాగానే తక్షణం వాపసు యిచ్చివేయబడును. వేలంపాట మొత్తంలో నాల్గవవంతు సొమ్ము పాట ఆఖరున హెచ్చు పాటదారు చెల్లించవలెను. మిగిలిన సొమ్ము వేలం ఖాయపు వుత్తర్వులు అందిన వెంటనే కట్టి డెలివరీ తీసుకొనవలెను.

సింహాచలం, డి.ఎల్.ఎన్.రాజు, బి.ఎ.
తే. 7—7—1966 ఎగ్జిక్యూటివ్‌ఆఫీసరు.

ఐ. ఎన్. టి. యు. సి. కి స్వతంత్ర ప్రతిపత్తి

కొక్కుమంది నాయకుల సూచన

న్యూఢిల్లీ, జూలై 14 :— ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు [ఐ. ఎన్. టి. యు. సి.] ఇకపై కాంగ్రెసుపార్టీ అనుబంధసంస్థగా కాక ఒక స్వతంత్రసంస్థగా వ్యవహరించాలని వివిధరాష్ట్రాల నాయకులు సూచించారు.

కాంగ్రెసుతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని లోగడే పశ్చిమ బెంగాల్ యూనిట్ సూచించింది. ఉత్తర ప్రదేశ్ శాఖకూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌వాదులు ఐ. యన్. టి. యు. సి. ద్వారా కార్మిక సేవ చేయాలన్న 1957 తీర్మానాన్ని పునః పరిశీలించవలసిందిగా శ్రీ అర్జున్ అరోరా కాంగ్రెసువర్కింగ్ కమిటీని కోరారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీనుండి బయటపడి, స్వతంత్ర సంస్థగా వున్నట్టయితే, ఐ. యన్. టి. యు. సి. బ్రహ్మాండమైన కార్మికోద్యమ సంస్థగా రూపొందగలదని శ్రీ అరోరా అభిప్రాయం వ్యక్తంచేశారు.

అయితే కొంతమంది నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా వుండడమే మేత్తరమని తలపోస్తున్నారు. సంస్థలో ఏర్పడే విచ్ఛిన్నత ఏర్పడినా, అది సంస్థకు ఆత్మహత్యా సదృశంకాగలదని వారు అభిప్రాయపడుతున్నారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ ద్వాదశి
1966 జూలై 15, శుక్రవారం
బహుళ ద్వాదశి ప. 1—42 వరకు
రోహిణి ప 2—30 వరకు.
వర్జ్యం: ఉ. 6—46 మొదలు 8—24వరకు
రా 8—30 మొదలు 10—8 వరకు

దివ్యప్రేమ : భౌతికసాధనలు

అంతరాత్మలో ప్రేమించే ప్రేమకుగాని, దివ్య ప్రేమకుగాని భౌతిక సాధనలు సరిపడవని చెప్పరాదు. భౌతికసాధనలపై ఇవి ఆధారపడని మాట నిజమే. అవి లేకపోయినచో పెట్టికి విహారమునకు లోపము కలుగదు. అయినను ఆ సాధనలు విశుద్ధములైన పక్షముతో వాటిని ఇవి మహదానందముతో వినియోగించుకొనును. — శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జూలై 15, శుక్రవారం

బొంబాయి నగరం: నీటి యెద్దడి

మహానగరమైన బొంబాయి నగర వాస్తవ్యులు వారాల తరబడిగా కనులు కాయలుకాసేటట్టు ఎదురు చూస్తూ వచ్చిన వర్షాలు భోరున ఆకస్మికంగా కురిసి వారిసందరినీ ఆనందంతో ముంచియెత్తడంతో పాటు ఒక మహాప్రమాదంనుండి నెట్టుకొలకు వారి నుద్ధరించడమనేది ఎవరికైనా నిజంగా అపార ప్రమోదం కలిగించగల వన్ని వేశమే.

వర్షాభావంవల్ల విద్యుచ్ఛక్తి కొరత వాటిల్లడంకంటె మహా దారుణమైనది నీటికొరత సంభవించడం. బొంబాయివంటి మహానగరానికి అది సంప్రాప్తమైనప్పుడు దాని భయానక స్వరూపం నిశ్చయంగా వర్ణనాతీతమే. ప్రతిదినమూ 20 కోట్ల గాలన్ల నీటిని పౌరులకు సప్లయి చేయవలసివున్న అధికారులు ఇక మీదట అలా సప్లయిచేయడం దుస్సాధ్యమని భయపడి, రోజువారీ నీటి సప్లయిని వీలైనంతవరకు పరిమితం చేయడమేకాక నగరం నుండి జనాభాను పెద్దయెత్తున ఖాళీచేయించడానికికూడా పథకం ఆలోచించారంటే, ఎంతటి గడ్డు సమస్యగా ఇది పరిణమించిందో తేలికగా వూహించుకోవచ్చు.

నీటికరవు వచ్చినప్పుడు జనమున్న చోటికే నీటిని యంత్ర శకటాలమీద దూర ప్రాంతాల నుండి చేరవేయడం సామాన్యంగా అనుసరించే పద్ధతి. కాని, ఇక్కడ అటువంటి పద్ధతి ననుసరించడానికి ఆస్కారమేదీ? అందుకు చుట్టుపట్ల దూరప్రాంతాలలో నైనా తగిన జలసమృద్ధి లేదు, లక్షలకొలది జనాభాకు అచటి నుండి అవిచ్ఛిన్నంగా సరఫరా చేయించడమూ సాధ్యం కాదు. ఇట్టి సందర్భంలో జనాభాను వీలైనంతవరకు గ్రామాంతరాలకు ఖాళీ చేయించడ మొక్కటే అధికారులకు తరణోపాయంగా గోచరించింది.

స్కూళ్లనూ, కాలేజీలనూ మూసివేసి, గ్రామాంతరాలలో బంధువులు గల వారిని ఆ యా చోట్లకు తరలించే పథకమొకటి సిద్ధం చేయబడింది. ఈ కార్యక్రమం పెద్ద పెట్టున కొనసాగడానికి వీలుగా రైల్వే, బస్సు సర్వీసులన్నీ అయత్తం చేయబడ్డాయి. వర్షాభావం ఇలాగే ఇంకా కొనసాగితే ఫలాని తేదీనుండి ఈ చేరవేత ప్రారంభించాలనికూడా నిశ్చయమయింది. బొంబాయి నగరవాసులు ఇటువంటి విపత్తును లోగడ ఎన్నడూ ఎదుర్కొనవలసివచ్చినట్టు కానరాదు.

బొంబాయి నగరంలోని వర్ష విజ్ఞానశాస్త్రవేత్తలు ఈ సందర్భంలో కృత్రిమంగా వర్షాలు కురిపించే ప్రయోగాలు కొన్ని చేయడానికి సన్నాహాలు కూడా చేశారు. ఇంతలో దైవమే అనుకూలించింది. బొంబాయి నగరానికి నీటిసప్లయియిచ్చే చుట్టుపట్ల సరస్సులు జలపూరితములయ్యేటట్టు కుండపోతగా వర్షాలు పడ్డాయి. చిరకాలం నుంచి ఎదురుచూచిన మేఘమాలికలలో ఆకాశం నిండి, ఉరుములు మెరుపులతో వర్షధారలు భూమిమీదికి ఉరుకుతూ వుంటే బొంబాయి పౌరులు పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. తడిసి ముద్దవ్వడానికి వెరవని సామాన్యంగా ఇళ్ళ దూరేవారంతా ఆ సాయంకాలం మహదానందంతో వీధులలోనే విహారం చేశారు.

ఇంతకాలమూ వర్షాలు పడని కారణాన నీటిసరఫరా కోతను అధికారులు అమలు జరుపవలసి రావడంతో బొంబాయి నగరం రోజు రోజుకూ ఎంత నష్టంపాలవుతున్నదో చెప్పనలవి కాదు. నగరానికి రోజువారీగా సప్లయి అయ్యే నీటిలో నాల్గవవంతు కేవలం అచటి పరిశ్రమలనిమిత్తం ఖర్చవుతూ వుంటుందని అంచనా వేయబడింది. అత్యవసరమైన కొన్ని పరిశ్రమలు దక్క తక్కిన పరిశ్రమ లన్నింటినీ మొన్న 13వ తేదీన మూసివేయించవలసివచ్చినప్పుడు ఉత్పత్తిస్తంభించిపోవడం మూలంగా కలిగే నష్టం రు. 3 కోట్లని లెక్కవేశారు. 5 లక్షల మంది కార్మికులకు పనిలేకుండ పోయినందువల్ల వారికి కలిగే వేతనం నష్టం రు. 40 లక్షలు. చట్టం ప్రకారం దీనిలో సగం నష్టాన్ని ఆయా పరిశ్రమల యజమానులు భరిస్తారనుకోండి. అది వేరుమాట.

నీటికొరత అనేది దేశానికి ఎంత నష్టదాయకంగా తయారవుతుందో బొంబాయి అనుభవము మనకు స్పష్టంగా నిరూపించి చూపుతున్నది. దైవానుగ్రహంవల్ల ఆ మహానగరం ఇప్పుడావిపత్తు నుండి బయటపడినట్లే. దేశంలో నీటికొరతచే బాధపడుతున్న ఇతర ప్రాంతాలు కూడ ఇట్లే దైవానుగ్రహానికి పాత్రమై త్వరలో సుభిక్షతతో తులతూగాలని ఆశిస్తున్నాము.

హైదరాబాదులో 'రోటరీ పార్కు'

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రశంస

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:— ఇక్కడ ట్యాంకుబండ్‌వద్ద "రోటరీపార్కు" ఏర్పాటు సందర్భంగా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ రోటరీక్లబ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రశంసించారు.

ఈపార్కు నిర్మాణానికి లక్షరూపాయలు ఖర్చుకాగలవని అంచనా. రోటరీక్లబ్ విరాళంతో మొదటిదఫామొత్తంక్రింద రు 25 వేలకు ఒక చెక్కును రోటరీక్లబ్ అధ్యక్షుడు శ్రీ ఎస్. వి. అయ్యర్ ముఖ్యమంత్రికి అందజేశారు.

ముఖ్యమంత్రి తమ ప్రశంసా చిహ్నంగా రు.2000 పార్కునిధికివిరాళంగాసమర్పించారు. పేదబాలురు మోటార్ బోటులో ఉచితంగా విహరించడానికి ఈ మొత్తం వినియోగించబడుతుందని వివరించారు.

ఈసందర్భంగా జరిగిన సమావేశానికి మునిసిపల్‌పరిపాలనమంత్రి శ్రీ చెంచు రామానాయ్డు, రవాణామంత్రి శ్రీ గురుమూర్తికూడా హాజరైనారు.

ఈపార్కు నమూనాను నగరంలోని ప్రఖ్యాత శిల్పి శ్రీ సలామత్ రూపొందించారు. మేయర్ శిల్పి ప్రతిభను కొనియాడారు. డాక్టర్ ఆర్. కె. భండారి అభినందనలు తెలిపారు.

ఘనాపురం ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు

వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:— వరంగల్ జిల్లా ఘనాపురం నియోజకవర్గంలో వెన్వెంటనే సహాయకార్యక్రమాలు ప్రారంభించవలసినదిగా శాసనసభ్యుడు ఎస్. మోహనరావు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

ముఖ్యమంత్రికి ఒక మెమోరాండం సమర్పిస్తూ, ఘనాపురం నియోజకవర్గాన్ని క్షామపీడిత ప్రాంతంగా ఘనాపురం పంచాయతీసమితి ప్రకటించిందని, రెండు సంవత్సరాలుగా వర్షాభావంచేత ఘనాపురం ఎన్నో బాధలకు గురియైనదని శ్రీ మోహనరావు పేర్కొన్నారు.

చెరువుల మరమ్మతు, వ్యవసాయ బావులకు విద్యుచ్ఛక్తిసరఫరా, ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి పశుగ్రాసం సప్లయి, తదితర సహాయ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు.

కొలాలంపూర్, జూలై 14:— ఫిలిప్పైన్స్‌ను మలేసియా గుర్తించవచ్చునని ప్రధాని టుంకు అబ్దుల్ రహమాన్ నిన్న సూచించారు.

అతివాద, మితవాదుల మధ్య సమైక్యతా సాధన సమస్య

సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ కృషి విషయం తనకు తెలియదని నంబూద్రిపాద్ ప్రకటన

ఎర్నాకుళం, జూలై 14 :— అతివాద, మితవాద కమ్యూనిస్టుల మధ్య సమైక్యతను సాధించడానికై సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ ప్రయత్నిస్తున్న విషయం తనకేమీ తెలియదని శ్రీ నంబూద్రిపాద్ పేర్కొన్నారు. రెండుపార్టీలు భిన్న సిద్ధాంతాలు, విభిన్న కార్యక్రమాలు అనుసరిస్తున్న దృష్ట్యా రెండు పార్టీల మధ్య సమాధానం కుదర్చడం సాధ్యం కాదని ఆయన ప్రకటించారు.

నిన్న పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ భారతప్రధాని చైనా కూడా సందర్శించాలని మీ ఉద్దేశమా అని ప్రశ్నించగా "కేవలం అభిమతాన్ని ప్రకటించడంవల్ల లాభంలేదు. అన్ని దేశాలతో ఇండియా స్నేహ సంబంధాలు కలిగి వుండాలనే నా అభిమతం" అన్నారు శ్రీ నంబూద్రిపాద్. చర్చలకు ఇండియా సిద్ధంగా వున్నదని, చైనాయే కలిసిరావడంలేదని ప్రధాని చేసిన ప్రకటనను ఆయన దృష్టికి తేగా, "అది నిజమని నేను నమ్మడం లేదు. సంప్రదింపులు జరుపడానికి ఉభయులు కృషిచేయాలి. చైనా చేసిన ప్రతిపాదన మంచిదని నేననడం లేదు. అయితే ఇండియాకూడా పందెకాడిగానే పనిచేస్తున్నది" అన్నారు ఆయన.

"చైనా ఇండియాలలో పరస్పరం ఉభయ దేశాల రాయబారులు వుండాలి. సంప్రదింపులు కొనసాగించడానికి రాయబార కార్యాలయాలువునరుద్ధరణకై సమార్గం. ఇండియా ఇప్పటికీ ఇందుకు అంగీకరించలేదు. ఈ విషయం శ్రీ ఆర్. కె. నెహ్రూ ప్రకటించారు. ఈ విషయమాష్ట్రే నేను బహుకాలంగా వల్లెవేస్తున్నాను" అని అతివాద కమ్యూనిస్టు నాయకుడు వివరించారు.

ముస్లింలీగ్ మంత్రిత్వంలోని అధికారపక్ష పార్టీయేమ ఇప్పటికీ భావిస్తున్నారా అని ప్రశ్నించగా "లీగ్ మంత్రిత్వంమీద ఆధారపడివున్నాదా లేదా అన్నది ముఖ్యంకాదు. ఆపార్టీ కూడా కాంగ్రెసుకు వ్యతిరేక పక్షమనేది ప్రధాన విషయం. కాంగ్రెసు వ్యతిరేక నైక్యత సంబంధించినంతవరకు లీగ్‌పట్ల మా వైఖరిలో మార్పులేదు" అని శ్రీ నంబూద్రిపాద్ స్పష్టం చేశారు.

సిద్ధాంతాలు వెల్లడిస్తేనే సమైక్య సంఘటన ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పడం సాధ్యమౌని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఆర్. ఎస్. పి. నాయకులతో మితవాదుల చర్చలు

వచ్చే ఎన్నికలలో సమైక్య సంఘటన ఏర్పాటుకుగల అవకాశాలను గురించి మితవాద కమ్యూనిస్టు నాయకులు ఆర్. యస్. పి. నాయకులు నిన్న క్విలన్‌లో చర్చలు జరిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన

కేరళలో ప్రజాసమస్యలను పరిష్కరింపడానికై అతివాద కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరపడానికి నిశ్చయించిందని శ్రీ నంబూద్రిపాద్ వెల్లడించారు.

శ్రీ ఎ. కె. గోపాలన్ ఆశాభావం

ఒక కనీస కార్యక్రమావళి ప్రాతిపదికగా కేరళలో ప్రతిపక్షాలు సమైక్యమై కాంగ్రెస్‌ను ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం నెలకొల్పగలవని శ్రీ ఎ. కె. గోపాలన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వ విషయంలో తనకూ, నంబూద్రిపాద్‌కూ మధ్య భేదాభిప్రాయాలు పొడసూపినట్లు ప్రచారంలో వున్న వార్తలను ఆయన ఖండించారు.

శాసన మండలికి శ్రీ ముత్తారెడ్డి ఎన్నిక

హైదరాబాద్, జూలై 14:— తెలంగాణా [తూర్పు] ఉపాధ్యాయుల నియోజకవర్గంనుండి శాసనమండలికి శ్రీ జి. ముత్తారెడ్డి ఎన్నికైనట్లు నేడిక్కడ ప్రకటించారు. ఆయనకు 2404 వోట్లు రాగా, ఆయనతో పోటీచేసిన శ్రీ రామారావుకు 103 వోట్లువచ్చాయి.

అత్యధికమెజారిటీతో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనందుకు శ్రీయుతులు వి. పి. రాఘవాచారి, ముత్తారెడ్డిని టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ డి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీ పి. ఆంజనేయులు అభినందించారు.

అగ్నిప్రమాదాల దర్యాప్తు కమిషన్ విచారణ

విజయవాడ, జూలై 14:—అగ్నిప్రమాదాల దర్యాప్తు కమిషన్ న్యాయమూర్తి శ్రీ సి. జగన్నాధాచార్యులు నేటి ఉదయం మునిసిపల్ రహదారి బంగళాలో తమ విచారణను కొనసాగించారు. మొగల్రాజపురం, అబ్బిపేటలలో మే నెలలో జరిగిన అగ్నిప్రమాదాలకు సంబంధించిన వారు నేటి ఉదయం సాక్ష్యం ఇచ్చారు.

శాసన మండలిలో దేవాదాయ బిల్లుపై చర్చ

మంత్రిపై శ్రీ కూర్మాచార్యులు ప్రశంసా వర్షం

హైదరాబాదు, జూలై 13:—శాసనసభ ఆమోదించిన 1966 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టంపై నేడు శాసనమండలి అసంపూర్తియైన చర్చజరిపింది.

ఈ చట్టం శాసనసభా చర్చల సందర్భంగా ఎంతోమెరుగు పెట్టబడిందని, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల, ధర్మకర్తలఅధికారాలకు ఒకనిర్దిష్ట రూపం యివ్వటమే యీ చట్టం ఉద్దేశమనీ దేవాదాయమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు అన్నారు.

సెలెక్టుకమిటీవారు చేసిన సిఫార్సులను అమోదించడంలో మంత్రి ప్రదర్శించిన ఔదార్యం, విశాలదృక్పథం ఎంతో కొనియాడదగినవనీ, మతప్రసక్తిలేని లౌకిక రాజ్యాంగం అనుపేర మతంగొంతుపిసికిచంపుతున్న ప్రభుత్వ హయాంలో వానలు కురవక పోవడంలో ఆశ్చర్యంలేదనీ, దేవాలయనిధులనుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు, కమిషనర్లకు ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించడందేవాలయాలను దోచుకోవడమేననీ చర్చను ప్రారంభిస్తూ శ్రీ ఎస్. టి. పి. వి కూర్మాచార్యులు అన్నారు.

ఈ దశలోసభ రేపు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది.

అటవీశాఖ అశ్రద్ధ

అసెంబ్లీలో శ్రీ వావిలాల నిశిత విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:—అడవులను పెంచడంలో హెచ్చుగా శ్రద్ధ వహించడంలేదనీ, అటవీశాఖ రైతులను బాధించడానికే హెచ్చుగా శ్రద్ధ వహిస్తున్నదనీ నిన్నఅసెంబ్లీలో అడవుల బిల్లును సెలెక్టుకమిటీకి పంపిన సందర్భంగా జరిగినచర్చలో పాల్గొంటూ శ్రీవావిలాల గోపాలకృష్ణయ్య విమర్శించారు. అటవీశాఖలో అవినీతి హెచ్చుగా ఉన్నదని ఆరోపించారు. అడవుల మొక్క పాతిపెట్టడానికికూడా ఆ శాఖ శ్రద్ధ వహించనేలేదని చెప్పారు.

దాసీ గోవుల అభివృద్ధికి కేంద్రం అందజేస్తున్న రు 20 లక్షల సంగతి ఏమైనదని శ్రీ వావిలాల ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ సూచనను వినియోగింపకొనందుకు విచారం వెలిబుచ్చారు.

చందన, రక్తచందన చెక్కలు విదేశీద్రవ్య సముపార్జనకు ఉపకరిస్తాయనీ, అయితే వీటి సందర్భంగా అవినీతి భారీఎత్తున కలదని విమర్శించారు.

అటవీశాఖరెవిన్యూశాఖమధ్య వివాదాలులానో దేవిలకు దోవదీసి రైతులకు నష్టం కలుగజేస్తున్నవని శ్రీ వెంకటేశ్వరరావు [అతివాద కమ్యూ] విమర్శించారు.

ఈదశలో కోరంబెల్లు మరొకసారి మ్రోగింది.

శ్రీయుతులు నారాయణరెడ్డి, సర్వేశ్వరరావు ప్రభృతులు చర్చలో పాల్గొన్నారు.

బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనే శ్రీవావిలాల సవరణ తీర్మానం వీగిపోయింది.

ఆంధ్రరత్న స్మారక సంఘ సమావేశం

హైదరాబాద్, జూలై 14:— ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య కేంద్ర స్మారకసంఘం నిన్న ఇక్కడసమావేశమైనది. సమావేశానికి స్పీకర్ శ్రీ బి.వి. సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. చీరాలవద్ద ఆంధ్రరత్న స్మారక కార్యక్రమావళిపై శ్రీయుతులు నీలంరాజు వెంకటశేషయ్య, జి. వి. సుబ్బారావుగార్లు రూపొందించిన ముసాయిదా పథకాన్ని సమావేశం ఆమోదించింది.

పంజాబ్ కాంగ్రెస్ తుది సమావేశం

న్యూఢిల్లీ, జూలై 13:— పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్, పంజాబీసుబా కాంగ్రెస్‌గా విభజన కావడానికిముందు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ జూలై 15 న చండీఘర్‌లో తుది సారిగా సమావేశం కానున్నది. ఈ సమావేశంలో శ్రీ సాదిక్ అలీ కొత్త కార్యవర్గం ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు.

బందా కాల్పులపై మంత్రిచే దర్యాప్తు

లక్నో, జూలై 14:— బందాలో కాల్పుల సంఘటనపై స్వయంగా దర్యాప్తు జరుపవలసినదిగా కార్మిక, సహకార శాఖామంత్రి శ్రీ జనార్దన్‌కు ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీ ఆదేశించారు.

శ్రీ జనార్దన్ నిన్న విమానంలో బందా చేరుకున్నారు.

బందా కాల్పుల సంఘటనపై ఝాన్సీ డివిజన్ కమిషనర్, డి. ఐ. జి. దర్యాప్తు జరిపారు.

కనీస విద్యాయోగ్యతలు లేని గుమాస్తాలు

హైదరాబాద్ కార్పొరేషన్‌లో కలరని పరిపాలనా నివేదిక విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:—హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వార్షిక పరిపాలన నివేదిక నేడు ఇక్కడ విడుదలైనది.

ఆఫీసు కార్యకలాపాలను క్రమపద్ధతిలో, త్వరితగతిలో నిర్వహించడానికి "టాస్కవర్క్" పద్ధతి ప్రవేశపెట్టబడినది. కాని దానివలన ఆశించిన పూర్తి ఫలితాలుమాత్రం రాలేదు.

అయితే విభిన్నస్థాయిలలో ఉద్యోగులు చాలామందికి కనీసలంకె మెట్రిక్యులేషన్ లేక దానికి సమానమైన విద్యాయోగ్యతలు లేవని, అందువలన, ఆశించిన ఫలితాలు రావడంలేదని నివేదిక విమర్శిస్తున్నది.

యోగ్యతలు లేని ఉద్యోగులకు కొన్ని షరతులు కల్పించి రిటైరులయే అవకాశం ఏర్పాటు చేసినా ఉద్యోగులు రిటైరు కావడంలేదని నివేదిక స్పష్టీకరించింది.

సర్వీసు పరిస్థితి ఆకర్షణీయంగా ఉండేటట్లు, సమర్థులైనవారు సర్వీసులో చేరడానికి వీలుగా మునిసిపల్ నిబంధనావళిని సూపాంతరించి అనుమతికోసం ప్రభుత్వానికి పంపడం జరిగింది.

కొన్ని సంవత్సరాల క్రిందట "కొన్ని సుమాన్య గ్రేడు" అను కార్పొరేషన్‌కల్పించినదని ఈ గ్రేడులలో కనీస విద్యాయోగ్యతలు లేని, ఆంగ్లభాషతెలియనివారుగుమాస్తాలుగా చేరారని నివేదికలో పేర్కొనబడినది.

తూర్పు గోదావరి నుంచి విశాఖకు రైళ్లపై బియ్యం దొంగరవాణా

యలమంచిలిలో 11 మందికి శిక్షలు, జుల్మానాలు

విజయవాడ, జూలై 14:—తూర్పు గోదావరిజిల్లానుంచి విశాఖపట్నం జిల్లాకు దొంగతనంగా బియ్యం రైళ్లమీద రవాణాచేసిన నేరారోపణను విచారించి యలమంచిలిలోని మునిసిఫ్ మేజిస్ట్రేటు శ్రీ కె. గోవిందరావు దేశరక్షణ నిబంధనలక్రింద 8 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి నెలరోజులుచొప్పున జైలు శిక్ష విధించారు. మరొకరికి రు 200 లు జుల్మానా అదిచెల్లింపకపోతే ఒకనెల కఠినశిక్ష విధించారు.

ఇంకొక వ్యక్తికి రు 150లు జుల్మానా అది చెల్లింపకపోతే ఒకనెల కఠినశిక్ష విధించారు.

ఇదే నేరానికి ఒక వ్యక్తికి మునిసిఫ్ మేజిస్ట్రేటు రెండునెలలు కఠినజైలు విధించారు.

ఈ కేసులను స్పెషల్ ఇంటలిజెన్సు సి. ఐ. డి. పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ పి. పూర్ణచంద్రరావు నమోదు చేశారు. ఆయన పైనేరస్తులను 1965 నవంబరునెల 15న పట్టుకున్నారు.

పంచాయతీరాజ్ మంత్రి పర్యటన

హైదరాబాద్, జూలై 12:—పంచాయతీరాజ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య జూలై 18 న రాజమహేంద్రవరానికి బయలుదేరుతారు. మరునాడు మధ్యడెల్టాలో పర్యటిస్తారు. జూలై 20 న రాజమహేంద్రవరానికి తిరిగివస్తారు. మరునాడు పోలవరం వెడతారు. జూలై 22 కి హైదరాబాద్‌కు తిరిగివస్తారు.

ఢాకాకు నేపాల్ యువరాజు ఆగమనం

ఢాకా, జూలై 14:— నేపాల్ యువరాజు వీరేంద్ర వీరవిక్రమ్‌షాదేవ్ మాతృదేశం తిరిగి వెడుతూ ఈరోజు షాంఘాయ్‌నుండి ఇక్కడకు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు పాకిస్తాన్ దౌత్యాధికారి, ఢాకాలోని నేపాల్ చైనా దౌత్యాధికారులు స్వాగతమిచ్చారు.

యువరాజు చైనాలో దీర్ఘకాలం పర్యటన చేశారు. శుక్రవారంనాటికి ఖాట్మండూ చేరుకుంటారు.

మనూభాయ్‌షా రావడంలేదు

విజయవాడ, జూలై 14:—కేంద్రవాణిజ్య మంత్రి శ్రీ మనూభాయ్ షా గుంటూరుభారత వాణిజ్యమండలి రజతోత్సవంలో పాల్గొనడానికి కారణాంతరాలవల్ల రావడంలేదు. భారతవాణిజ్య మండలుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ బబ్బార్ వస్తున్నారు.

మైసూరు భూమి ఆంధ్రకుతరలింపుపై ఆమోదం

శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరణ

హైదరాబాదు, జూలై 13:—మైసూరులోని కోలారుజిల్లా బాగేపల్లి తాలూకాలోని వారి పల్లెలోని అయిదెకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌తో కలుపుకొనడానికి తనసమ్మతినితెలియచేస్తూ నేడు శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ భూమియిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినభూమి ఉండడంవల్ల మైసూరు ఉద్యోగులు ఆ భూమిద్వారా ఏమాత్రమే అందులో ప్రవేశించవలసివున్నదనీ, చిట్ట చివరకు యీకాస్త భూమిని ఆంధ్రకు బదిలీ చేయడానికి నిశ్చయించవలసివచ్చిందని, యీవిషయంపై జోనల్‌కౌన్సిల్‌లోకూడ కొంతచర్చ జరిగినదనీ, ముఖ్యమంత్రి తెలియజేశారు.

రాష్ట్ర సరిహద్దులను సరి చేయడానికి ఒక సరిహద్దు సంఘాన్ని నిర్మించాలని అను సవరణను శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రతిపాదించగా ముఖ్యమంత్రి దానిని త్రోసిపుచ్చారు.

గృహనిర్మాణ [సవరణ] మసోదా, హైదరాబాద్ పురపాలక సంఘ [సవరణ] బిల్లును ప్రవేశపెట్టడానికి సభాధ్యక్షులు పూర్వమే అనుమతినిచ్చారు.

వ్యవసాయ అవసరాలకు కిరసనాయిల్ సప్లయి

హైదరాబాదు, జూలై 13:— తాసిల్‌దార్లకంటె తక్కువహోదాలోవుండే రెవిన్యూ సివిల్‌సప్లయి ఆఫీసర్లు వ్యవసాయ అవసరాలకు కిరసనాయిల్ సరసరా చెయ్యడానికి వీలుగా ప్రభుత్వం త్వరలో ఉత్తరువులు జారీచెయ్యబోతున్నదని ఆహార, వ్యవసాయశాఖమంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి శాసనసభలో తెలియజేశారు.

శ్రీయుతులు ఎన్. మోహనరావు, పి. కె. ఆదినారాయణ కాల్ అటెన్షన్‌మోషన్‌ను ప్రతిపాదిస్తూ ప్రస్తుతం కలెక్టరే కిరసనాయిల్ పంపిణీ చేస్తున్నారని చెప్పారు. శ్రీ పి. వి. రామస్వామి ప్రశ్నకు జవాబుచెపుతూ విశాఖపట్నంజిల్లాలోని కో—ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలకు ఎరువులు సప్లయిచెయ్యడం చెయ్యకపోవడాన్నిగూర్చి రిపోర్టులు పంపించవలసిందిగా షుగర్‌కేన్ ఇన్‌స్పెక్టరు ఉత్తరువు లిచ్చినట్లు మంత్రి తెలియజేశారు.

వట్టిగెడ్డ రిజర్వాయర్

శ్రీకాకుళం జిల్లాలోని వట్టిగెడ్డ రిజర్వాయరు నిర్మాణంవల్ల నీటిలో మునిగిపోయే 254ఎకరాలపట్టాభూమి, 77ఎకరాల పట్టాపు భూమి ఖామందులకు నష్టపరిహారం చెల్లించవలసివుందని శ్రీ పోతుల గున్నయ్య ప్రశ్నకుమంత్రి సమాధానమిచ్చారు. ఆహారధాన్యాలకొరతవాటిల్లే పక్షంలోనెల్లూరుకుసప్లయిచేయడానికి రెండు న్నరలక్షలు ఆహారధాన్యాలు నిల్వవుంచబడ్డాయని శ్రీ జి. సి. కొండయ్య ప్రశ్నకు మంత్రి జవాబుచెప్పారు. మద్రాసుకు దొంగరవాణా జరగకుండా ఆపేనిమిత్తం అక్కడికి 5,000 టన్నుల మొలకొలకుల ధాన్యం సప్లయిచేయ దలచిందని కూడా మంత్రి శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఇండియానుంచి రైలుపెట్టెల కొనుగోలు

ఫ్రాన్స్ సుముఖత

పారిస్, జూలై 14:—ఇండియా, ఫ్రాన్స్ దేశాలమధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే నిమిత్తం భారతదేశం నుంచి రైలు పెట్టెలను కొనుగోలు చేయడానికిగల అవకాశాలను పరిశీలించడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని భారత రైల్వే మంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నిన్నిక్కడ వెల్లడించారు.

ఫ్రెంచిరైల్వే మంత్రి శ్రీ ఎడ్గార్డ్ పిసానితో జరిపిన చర్చలలో ఈవిధంగా తనకు హామీఇవ్వబడిందని, భారత దేశానికి వీలైనంత గరిష్ఠ స్థాయిలో సహాయ సహకారాలందజేయడానికి ఫ్రాన్స్ దీక్ష వహించిందని శ్రీ పిసాని చెప్పిన మాటలు తనకెంతో ఆనందంకలిగించినవని శ్రీ పాటిల్ అన్నారు.

ఫ్రాన్స్‌లో రవాణా విధానాలను సమగ్రంగా పరిశీలించే నిమిత్తం తిరిగిమరి నాలుగునెలల్లో తాను పారిస్‌కురాగలనని ఆయన అన్నారు.

ఫ్రాన్స్‌లో ఇటీవలకొత్తగా కనిపెట్టబడిన ఏరో ట్రెయిన్, తదితర ఆధునిక రవాణాసాధనాలను పరిశీలించే నిమిత్తం భారతదేశంనుంచి ఒకనిపుణుల బృందాన్ని పంపడానికితాను యోచిస్తున్నానని శ్రీ పాటిల్ ఈ సంభాషణలో చెప్పారు.

యూరోపియన్ దేశాలనుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న రైల్వే సామగ్రిలో దాదాపు సగభాగం ఫ్రాన్స్‌నుంచి అందుచేయబడుతున్నదని, 1965లో ఈదిగుమతులవిలువ 28 మిలియన్ల ఫ్రాంకుల [దాదాపు 20లక్షల స్టెర్లింగ్] వరకు ఉంటుందని ఆయనఅన్నారు.

రైల్వే సామగ్రి కొనుగోళ్లపై అమెరికన్ అధికార్లతో చర్చలు ముగించుకొని శ్రీ పాటిల్ నిన్ననే వాషింగ్టన్ నుంచి ఇక్కడికి వచ్చారు.

పరిపాలనా సంస్కరణల సంఘం నివేదికపై వచ్చే సమావేశంలో చర్చ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— పరిపాలనా సంస్కరణలసంఘం నివేదికను గురించి వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చజరుగుతుంది.

ఇంకా శాసనసభా కార్యక్రమాలు 35 నిమిషాలతో ముగియనుండగా ముఖ్యమంత్రి ఈవిషయాన్ని ప్రస్తావించి అసెంబ్లీలో చర్చించమనుండే, పరిపాలనా సంస్కరణలసంఘం సిఫార్సులపై ప్రభుత్వం నిర్ణయాలు సైకో వచ్చునా అని స్పీకరును ప్రశ్నించారు. అలా నిర్ణయాలు సైకోవడం న్యాయశాస్త్ర సమ్మతమో, కాదో తెలుసుకొనగోరుతున్నాని అన్నారు ముఖ్యమంత్రి.

ఇంత ముఖ్యమైన విషయంపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోలేదన్నారు శ్రీ వావిలాల. రివిన్యూబోర్డు రద్దు ప్రతిపాదవంటి ముఖ్యమైన అంశాలు ఇందులో వున్నాయన్నారు శ్రీ విశ్వనాథం. ఈస్థితిలో, పోనీ చర్చ కొనసాగిద్దామా అని అడిగారు స్పీకర్.

శానిటరీ ఇన్‌స్పెక్టర్ల విషయం వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్‌ఆర్డర్. శానిటరీ ఇన్‌స్పెక్టర్లను గురించి వచ్చే సమావేశంలో చర్చించవచ్చునుగాని పాపం ఆరోగ్యమంత్రి చాలాకష్టపడివచ్చారే అన్నారు శ్రీ విశ్వనాథం. సభ్యులు గొల్లుమన్నారు.

సంస్కరణలసంఘం నివేదికపై చర్చజరపడానికి వివిధ పార్టీల నాయకులు సభలో లేరుగదా అని సందేహం వెలిబుచ్చారు శ్రీ గోపాలకృష్ణయ్య. ప్రభుత్వానికేమీ అభ్యంతరంలేదని స్పీకర్ బదులు చెప్పారు.

మొత్తంమీద ఆమాట, ఈమాట జరిగి సభలో చర్చించినతరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి వుంటుంది అని ప్రకటించారు స్పీకరు.

విజయవాడ, జూలై 14:—స్థానిక ప్రభుత్వ కళాశాల ఇన్—చార్జి ప్రిన్సిపాలుగా శ్రీ అన్నే రాధాకృష్ణమూర్తి నిన్న తమ బాధ్యతలను స్వీకరించారు.

గ్రహబలం

16-7-66 శనివారం

పశ్చిమ దిశ ప్రయాణాలు, విమాన యానాలు కూడవు. హాయిదా వ్యాపారాల్లో షేర్లు, షేర్ల ధరలు పెరుగు సూచనలున్నవి. ఉదయం:కళాసాహిత్య, వ్యాపార వ్యవహారసంబంధమైన పనులకు అనుకూలం. సాయంత్రం: అంతగా వారితోనైనా మితంగా యుండటం మంచిది. అధికారులు సందర్శనాలు అంతగా అనుకూలించవు.

మేషం:ఆటంకాలు తొలగి మార్గం సుఖంగా ఉంటుంది. తలచిన పనులు నిరాటంకంగా నెరవేరుతవి. వృత్తిలో శ్రమకుతగ్గ ప్రయోజనం, తోటివారి సహాయం సమకూరుతవి.

వృషభం: కుదిరినవంకపోయినాఖర్చులు తప్పవు. కుటుంబ విషయాలలో, ఒకరిమాటఒకరికి నచ్చదు. వృత్తికి సంబంధించిన పనులు కూడా ఉత్సాహంగా ముందుకు సాగవు. దైవానుగ్రహమును ప్రత్యక్షంగా జరిగే ఇబ్బందులు ఏమీ వుండవు.

మిధునం:పరిస్థితులు అనుకూలించి, తలచిన పనులు ప్రయత్నాలు ముందుకు సాగుతవి. అవసరమైనప్పుడు తగినట్లు మాట సహాయం, ధనసహాయం కూడా లభించి కార్యరంగంలో జయము, లాభము సమకూరుతవి.

కర్కాటకం:ప్రతివిషయాన్ని యోచించి నిర్ణయానికి రావలసిఉంటుంది. నమ్మించి మోసపుచ్చువారుంటారు. వ్యాపార వ్యవహార సందర్భంగా కొన్ని క్లిష్ట సమస్యలెదురావలసివస్తుంది. నేర్పుతో కొంత వరకు ప్రయోజనం సాధిస్తారు.

సింహం:అనుకూల వార్తాశ్రవణం, అప్రయత్న ధనలాభం, గొప్పవారితో స్నేహం, కోరిక సఫలం. వృత్తిమార్గాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం, ప్రోత్సాహం సమకూరుతవి.

కన్య:నిర్మాణకార్యాలకు శ్రమకు తగ్గ ప్రయోజనం కనుపిస్తుంది. వ్యవహారానుకూలం, పెద్దల సహాయముతో గౌరవం పదవులు లభిస్తవి. వృత్తిలో క్రమాభివృద్ధిని సాధిస్తారు.

తుల:ఇతరుల తగాదాలలో జోక్యం కల్పించుకోవద్దు. వృత్తిలో ఎదురుచూడనిఆటంకాలు వస్తవి. ఏదో విధంగా ధనసంబంధమైన తొందరలను సర్దుబాటు చేసుకోవలసి వుంటుంది. ప్రయాణాలు అనవసరము.

వృశ్చికం:అనుకూలమైన దినం కాదు. ముందుకి పోతే చిక్కు ఎదురవుతుంది. వ్యవహార నిందలు, కలహాలు వస్తవి. సన్నిహితులవల్ల కొన్ని ఇబ్బందులకు లోను కావలసివస్తుంది.

ధనస్సు: వ్యాపార వ్యవహారాల్లో మీదక్షత రాణించి జయము, గౌరవము లభిస్తవి. ప్రయాణమూలక కార్యసిద్ధి, ధనలాభం సమకూరుతవి. చుట్టపక్కాలతో, విందు, వినోదాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

మకరం:కొంచెం వ్యయ ప్రయాసలకు తట్టుకోవలసి ఉంటుంది. మనోధైర్యం అవసరం. తుది క్షణాలలో దైవికంగా పరిస్థితులు అనుకూలించి అన్ని విధాలా మేలుజరుగును ఉంది.

కుంభం:మిత్రుల నమ్మకాలు తగ్గవు. ఉద్యోగస్థులకుండా మాటలతో సంతృప్తి పరుపజాలు వారుంటారు. వృత్తిలో అందినఅవకాశం వినియోగించుకొని తృప్తి పడడంమంచిది.

మీనం:వృత్తి, వ్యాపార సంబంధమైన పనులు సంతృప్తికరంగా సాగవు. తోటివారితోఅనవసరమైన పేచీలు వస్తవి. మార్గాలనుగూర్చి తొందరపడవద్దు.

ఇండియాకు 88 కోట్ల డాలర్ల విదేశీ సహాయం

ఈయేడాది లభించవచ్చునని ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్రచౌధురి సూచన

న్యూఢిల్లీ, జూలై 13:— ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇండియా సహాయకదేశాల సంస్థ ద్వారా ఈ సంవత్సరం భారతదేశానికి నిర్దిష్ట ప్రాజెక్టులకు వ్యయం చేయూలనే షరతు లేకుండా అందే సహాయం 83—88 కోట్ల డాలర్లమధ్య వుంటుందని తాజా అంచనాలవల్ల తెలుస్తున్నది.

నేడిక్కడ జరిగిన పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యుల రహస్య సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి ఈవిషయాన్ని సూచించినట్లు తెలుస్తున్నది.

ఇటీవల పశ్చిమయూరప్‌లో ఇండియా సహాయక దేశాలు జరిపినచర్చల గురించి శ్రీ చౌధురి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు.

పశ్చిమ జర్మనీ పారిస్ (ప్రపంచ బ్యాంకు సూచించిన మొత్తం కంటె తక్కువ సహాయం చేయవచ్చని, అయితే ఫ్రాన్స్ ఎక్కువ సహాయం చేయవచ్చని, ఇందువల్ల ఆలోటు భర్తీ కాగలదని శ్రీ చౌధురి చెప్పినట్లు కూడా తెలుస్తున్నది.

అయితే జపాన్ నుంచి ఎంత ఋణం లభిస్తుందో ఖచ్చితంగా తెలీదు.

చతుర్థ ప్రణాళిక మొత్తం మీద ఎంత ఋణం లభించగలదో ఆర్థికమంత్రి సూచించలేదని సభ్యులు అన్నారు.

గంటన్నరసేపు జరిగిన ఈ సమావేశంలో విదేశాల సహాయావకాశాల గురించే ఎక్కువగా చర్చించారు. రూపాయి విలువ తగ్గింపును గురించి కూడా సభ్యులు ప్రస్తావించారు.

దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనడానికి తీవ్రమైన చర్యలుఅవసరమని శ్రీ మహావీర్ త్యాగి సూచిస్తూ, ఆర్థిక మంత్రిని అభినందించారు.

దేశం తాత్కాలికంగా అప్రతిష్టలు లోను కావలసివచ్చినా తగ్గించగలిగిన వ్యయాన్ని వీలైనంత తగ్గించాలని శ్రీ త్యాగి సూచించారు.

నేటి చర్చలలో శ్రీ కె. సి. పంత్, శ్రీ రాపు నాథన్ చెట్టియార్, శ్రీ యస్. యస్. మిశ్రా, శ్రీ భానుప్రకాశ్ సింగ్‌లు కూడా పాల్గొన్నారు.

పిల్లలమర్రి ప్రకటన

(1వ పేజీ తరువాయి)

టుందని శ్రీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలనుగాని పార్టీనిగాని ఈ విధంగా భయపెట్టజాలరనీ, "ఆంధ్రబంద్" యే ప్రభుత్వానికి సరైన ప్రజల సమాధానం కాగలదనీ ఆయన అన్నారు.

[illegible]రేటెక్కువడం, అనావృష్టి పరిస్థితులు వర్షాలులేకపోవడం మూలంగా మరింత తీవ్రతరమవుతున్నవి. ముఖ్యమంత్రి తీర్మానంపై జరిగిన చర్చ, ఆంధ్రలో ఈ విషయంపై మరొకసారి దృష్టి ప్రసరింపజెయడానికి అవకాశమిచ్చింది.దీనిని నివారించడానికి చతుర్థ ప్రణాళికలో యింతవరకూ ఏమీ కేటాయించలేదు. ఈ సందర్భంలో పెరగవలసిన ఆందోళన యింకా ముస్ముందు వున్నది,"అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పోలీసు చర్యలపట్ల నిరసన తెలియజేస్తూ, జూలై 6వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనంపై పోలీసులు జరిపిన చర్యలపై ముఖ్యమంత్రి దర్యాప్తు జరిపిస్తామని చేసిన వాగ్దానం యింకా కార్య రూపం ధరించవలసివున్నదన్నారు. అయితే ఇలాంటి కఠినమైన వైఖరి వేతన నిర్ణాయక సంఘాల నిర్ణయాలు అమలు జరిపే విషయంలో అవలంబించడంలేదనీ, మేనేజిమెంటులు, కార్మికులమధ్య పరస్పరం జరిగిన ఒప్పందాలను అమలు జరపని సందర్భాలలో మాచర్ల, నెల్లూరు యింకా అనేక ప్రదేశాలలో సమ్మెలు జరుగుతున్నవన్నారు.

విద్యుచ్ఛక్తి సరఫరా సక్రమంగా ప్రణాళికా బద్ధంచేసుకోకపోవడం మూలంగా ఉద్యోగ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నవనీ, థర్మల్ విద్యుచ్ఛక్తి అభివృద్ధి పరచుకోకుండా జల విద్యుచ్ఛక్తిపై ఆధారపడడంతో ప్రభుత్వం ఎంత దూరదృష్టి రహితంగా వ్యవహరిస్తున్నదో వ్యక్తం చేస్తున్నదన్నారు.

తృతీయ ప్రణాళికా కాలంలోనే ఉత్పత్తి ప్రారంభించవలసిన కొత్తగూడెం ఎరువుల కర్మాగారం యింకా రూపం ధరించలేదనీ, తృతీయ ప్రణాళికాకాలంలో పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ఒక పరిశ్రమను కూడా ప్రారంభించి పోవడాన్నిబట్టి చూస్తే దీనిని రాష్ట్రంలోపారిశ్రామిక వ్యతిరేక పద్ధతిక్రింద పరిగణించవచ్చునని ఆయన అన్నారు.

అనేక జిల్లాలలో గృహనిర్మాణ పథకాలకు కేటాయించబడిన రు. 20 లక్షలలో రు.13 లక్షలు మాత్రమే వ్యయంచేయబడినవి. వెనుకబడిన తరగతులు, జాతులు సంక్షేమ కృషిపట్ల ఆయన అసంతృప్తి వెల్లడించారు.

ఈ శాసనసభ సమావేశంలో బంధుప్రీతి, లంచగొండితనాలకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడికానున్నారు. ఖాదీబోర్డులో సభ్యులు, ఆఫీసర్లు, ఋణాలు గైకొని వారు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారన్నారు. మెదక్‌లో ఒక తాసిల్దారుపై ఆరోపణలు దర్యాప్తు జరుగుతుండగానే ఆయనకు ఉన్నతపదవి ఇవ్వబడిందనీ, చేనేత పనివారల సహకార సంఘంలో బంధుప్రీతి కొనసాగుతూ వస్తున్నదని [illegible]లో ముఖ్యమంత్రి దర్యాప్తు జరపాలని నిర్బంధింపవలసి వచ్చిందనీ, ఏమి జరుగుతుందో ఇకచూడవలసివున్నదనీ ఆయనఅన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసమానతకు, అసమర్థతకు పెట్టిందిపేరని విమర్శిస్తూ, మంత్రులందరూ పరిపాలనావిషయాలపట్లగాక, [illegible]లోను, టిక్కెట్లకోసం వేటలోను నిమగ్నులైవున్నా రన్నారు. వారి పాపాలకుగాను సమైక్య ప్రజాస్వామ్య ప్రతిపక్షం వారిని శిక్షించి, వారిపై [illegible]ఘడియ ఎంతో దూరాన లేదని ఆయన అన్నారు.

కాకినాడ, వరంగల్ మెడికల్ కాలేజీలు

నిధులులేక ప్రభుత్వం చేపట్టలేదని మంత్రి వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 13:— ద్రాక్ష సారాయి ఉత్పత్తి చేసే కేంద్రం [డైపరీ] తోటను నెలకొల్పడానికి 1965—66 లో ఒక దరఖాస్తు మాత్రమే వచ్చినదని అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆ దరఖాస్తును సిఫార్సుచేయలేదని శ్రీ ఎ. సర్వేశ్వరరావు గారి ప్రశ్నకు ముఖ్యమంత్రి తెలిపారు.

ఖాదీబోర్డు పనిచేస్తున్న విధానంపై కాబినెట్ సబ్‌కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్ర క్యాబినెట్ పరిశీలిస్తున్నదని పరిశ్రమల మంత్రి శ్రీ చెన్నారెడ్డి శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వి. సత్యనారాయణ [కమ్యూ] లకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ చేతిపరిశ్రమల విక్రయశాలకై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 433.77 చదరపు గజాల స్థలాన్ని కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

'ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర' గ్రంథానికి సమాచారాన్ని సేకరించడానికి ఒక రిజినల్ ఆర్గనైజర్ నియమింపబడినట్లు శ్రీ ఎ. సర్వేశ్వరరావు, పి.ఓ. సత్యనారాయణలకు ఆయన చెప్పారు. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆర్గనైజర్ విలువైన సమాచారాన్ని సేకరించినట్లు కూడా తెలిపారు.

పరమపదించిన, ప్రస్తుతం జీవిస్తున్న కళాకారుల జీవిత చరిత్రలను ప్రచురించడానికి ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీకి 50,000 లు మంజూరు చేయబడినట్లు శ్రీ సర్వేశ్వరరావుకు, వి. సత్యనారాయణలకు మంత్రి చెప్పారు.

గత ఆరునెలలుగా ఆసుపత్రిలో ఎక్స్—రే ఫిలిములు దొరకలేదన్న విషయాన్ని ఆరోగ్యశాఖమంత్రి శ్రీ ఎన్. ఆర్. వై. శివరామ ప్రసాద్ ఖండించారు. ఈ విషయమై కొరత ఉన్నట్లు శ్రీ ఎన్. వేమయ్య చెప్పారు. కర్నూలులోని 'బెలి—ఎక్స్‌రే', గుంటూరులోని డిఎక్స్—రే ప్లాంటులు పనిచేసే స్థితిలో మున్నవని శ్రీ బి. వి. ఎల్. నారాయణ, వి. కె. ఆదినారాయణ రెడ్డిలకు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆరు ఎక్స్‌రే ప్లాంటులు ఖాళీగా మున్నవన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో పనిచేయనందున వైద్యాధికారులకు హోమియోపతి డాక్టర్లకు వార్షికంగా యిచ్చే గ్రాంటులను రద్దు చేసినట్లు, మంత్రి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యకుచెప్పారు.

1968—69 వరకు నిధులకొరత ఏర్పడినందున కాకినాడ, వరంగల్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించలేదని శ్రీ మహమ్మద్ ఇస్మాయిల్‌కు మంత్రి చెప్పారు. కొత్త మెడికల్ కాలేజిని ప్రారంభం చేసే ప్రసక్తిలేదన్నారు.

యువకుని సగం మింగిన సర్పం

పూర్ణియా, బీహార్, జూలై 13:— పూర్ణియాజిల్లాలో [illegible]మంచి తాలూకాలోని జానకీనగర్ వద్ద కోసీకాలువకు దాపున వున్న ఒక యువకుని పెద్ద కొండచిలువ పట్టుకొని సగంవరకు మింగివేసింది.

ఒక కోసీ ప్రాజెక్టు ఉద్యోగి యిది చూసి పాముని తుపాకితో కాల్చి చంపివేశారు. అప్పటికే ఆ పాము యువకుని నడుము వరకు మింగివేసింది. పామును సంహరించేసరికే యువకుడు కూడా చనిపోయి వున్నాడు.

పోలీసులు విచారణ చేస్తున్నారు.

'నిరుటికంటె ఈఏడుచాలానయం'

వర్షం పరిస్థితిపై కేంద్రమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రకటన

బొంబాయి, జులై 13:— దేశం మొత్తం మీద నిరుడు యీ రోజులలోని వానల పరిస్థితి కంటె ఈ ఏటిపరిస్థితి నిశ్చయంగా మెరుగుగా ఉన్నదని కేంద్ర ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడిక్కడ ప్రకటించారు.

శ్రీ సుబ్రహ్మణ్యం యింకా యిలా అన్నారు: "వానలు యిప్పుడు కురిసినా మంచిదే. మనకు బాగా లాభిస్తుంది. ఈయేడు వర్షపాతం 90 శాతంవరకు మామూలుగా ఉన్నదని వాతావరణపరిశోధకశాఖ డైరెక్టర్—జనరల్ నాతో అన్నారు. 1965కంటెపరిస్థితి అసంది గ్గంగా బాగుంది. రాజస్థాన్, పంజాబు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సాలలో నిరుడు జులై మధ్యవరకు వానలే లేవు. వానీ, ఈ సంవత్సరం ఆ ప్రాంతాలలో మామూలు వానలు కురిసినవి.

ఉద్యోగమునుండి పోలీసుఇన్‌స్పెక్టర్ తొలగింపు

లంచాలు పుచ్చుకొన్న నేరానికి

హైదరాబాదు, జులై 14:— మాజీ మెదక్ సర్కిల్ జహీరాబాదు పోలీసు యిన్స్పెక్టర్ శ్రీ రషీద్ అహ్మద్‌ఖాన్ జులై 7వ తేదీనుండి ఉద్యోగమునుండి తొలగించబడ్డారు.

ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ నివేదికను పురస్కరించుకుని యీ నిర్ణయం తీసుకొనడమైనది.

లంచం తీసుకున్నందుకు, ఒక హత్యకేసు దర్యాప్తులో సరిగా వ్యవహరించనందుకు యితనిపై నేరారోపణ జరిగింది."

ఫ్రీమన్ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

ఎంతో తక్కువగా 150 మిలియన్‌ల డాలర్ల వరకు మాత్రమే ఉండవచ్చునని ఆయనఅన్నారు. దీనిఫలితంగా, అమెరికా ప్రభుత్వం తనసాధన సంపత్తిని అతిజాగ్రత్తగా వినియోగించవలసిన అవసరం ఏర్పడిందని ఆయన వివరించారు.

భారత మంత్రులతోను, అధికారులతోను చర్చల అనంతరం పత్రికావిలేఖరులగోష్ఠిలో రేపు తానుమరికొన్ని విషయాలు వెల్లడించగలనని ఆయన చెప్పారు. భారతదేశానికి 100 కోట్ల డాలర్ల ఆహార సహాయంపథకాన్ని గురించి ఆయన వివరించలేదు.

గుంటూరులోని భారత వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ మద్ది రంగనాథశాయి

గుంటూరు వాణిజ్య మండలి చరిత్ర

గత ప్రపంచ మహాసంగ్రామం 1939 సంవత్సరంలో ప్రారంభంకావడంతో వరుసగా కంట్రోళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది. వాటి ప్రభావం పరిశ్రమలు, వాణిజ్య రంగాలపై కన్పడింది. అమ్మకంపన్నుచట్టంకూడా అదేసమయంలో రావడంతో ప్రజలు నూతన సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అటువంటి క్లిష్ట పరిస్థితిలో చక్కగా రూపొందించగలిగిన ఒక సంస్థ అవశ్యకమని ఆ రంగంలోని పెద్దలు శ్రీ రాచపూడి వెంకటసుబ్బారావు ప్రభృతులు భావించారు. వాణిజ్యరంగానికి సేవచేయుటకు, వాటికి సహాయ సహకారాలనిచ్చి మార్గదర్శిగా ఉండుటానికిఒకవాణిజ్య సంఘాన్ని ప్రారంభించడానికి నిర్ణయించారు.

ఒక శుభదినాన భారతవాణిజ్యమండలిఏర్పడి 1941 ఆగస్టు 28వ తేదీనుండి పనిచేయడం ప్రారంభించింది. 1913భారతకంపెనీలచట్టం సెక్షన్ 26 క్రింద లిమిటెడ్‌కంపెనీగా అది రిజిష్టరు చేయబడింది. కొద్దిపాటి సభ్యులతో సంస్థ ప్రారంభమయింది.

వర్తక వాణిజ్యాలకు, భారతదేశంలోతయారయే వస్తువులకు [ముఖ్యంగా గుంటూరు జిల్లాకు] రక్షణనిచ్చి వాటి అభివృద్ధికి తోడ్పడటం, వాణిజ్య రంగానికి సంబంధించిన వారి మధ్య మైత్రిని పెంపొందించడం—ఇత్యాది లక్ష్యాలతో ఈ సంఘం నెలకొల్పబడింది.

ఈ లక్ష్యాలను తయారుచేయడంలో శ్రీ కె. రామకృష్ణమూర్తి తమ సహకారాన్ని యిచ్చారు. స్వర్గీయ శ్రీ వి. వి. పున్నయ్య, దీనికి ప్రథమ అధ్యక్షుడుగాను, శ్రీ రాచపూడి వెంకటసుబ్బారావు కార్యదర్శిగాను ఎన్నికయారు.

ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది పందలాది సభ్యులతో భాసించింది. వాణిజ్యరంగం ఎదుర్కొనే సమస్యలను అధికారులకు నివేదించివాటి పరిష్కారాన్ని పొందడానికి సంస్థ సభ్యులకు సహాయపడింది.

తగినంతనిధులు, వసతి లేక సంస్థ కార్యక్రమాలు విస్తరించడం కష్టమయింది.మేనేజింగ్ కమిటీ కృషివలన మండలికి చెందిన ప్రముఖదాతల విరాళాలవలన నగర కేంద్రస్థలంలో మండలికి రూ80,000 వ్యయంతో చక్కటి భవంతి నిర్మించబడింది. మాజీ అధ్యక్షుడు శ్రీ మద్ది సుదర్శనం దానికి శంకుస్థాపన గావించి విరాళాల సేకరణ కృషిచేశారు. శ్రీ డి. ఎస్. మూర్తి కృషివలన భవననిర్మాణం జరిగింది. 1956 జూన్ 26వ తేదీన శ్రీ చింతామణి దేశ్‌ముఖ్ [అప్పటి కేంద్రఆర్థికమంత్రి] ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు.

అప్పటినుండి సంస్థ క్రమంగా పురోభివృద్ధిని సాధిస్తూ వస్తున్నది. 1961లోముఖ్యమైన సమావేశాలు గోష్ఠి కార్యక్రమాలు మండలిచేఏర్పాటుచేయబడినవి. 1963లోఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌కోర్సు ఆరువారాలపాటు నిర్వహింపబడింది.

శ్రీ మద్ది రంగనాథశాయి మండలి అధ్యక్షుడుగా పదవిచేపట్టిన అనంతరం 'పరిశ్రమలలో ఉత్పత్తి' అను విషయంపై గోష్ఠి జరుపబడింది.

వివిధ వాణిజ్య రంగాలకు సేవచేయడానికై మండలికి పొగాకు, వేరుసెనగ ఎగుమతి నెయ్యి,మిర్చి,లఘుపరిశ్రమల విభాగాలుఏర్పాటు చేయబడినవి. వాణిజ్యం, పరిశ్రమలు, తదితర విషయాలకు సంబంధించిన విలువైన పుస్తకాలతో మండలికి స్వంత గ్రంథాలయమున్నది.

శ్రీ డి. రజనీకాంతరావు పర్యవేక్షణ క్రింద 1966 ఏప్రిల్‌లో మండలి ఒకపత్రికను ప్రచురించడం ప్రారంభించింది. వివిధ అగ్ర సంస్థలకు మండలిఅనుబంధంగాయున్నది.అనేకప్రజా సంస్థలలో దానికిప్రాతినిధ్యంకూడా లభించింది.

ప్రభుత్వ రంగంలో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించారు. వారిని సంస్థ గౌరవించింది. సంస్థకు సాంఘిక సేవా కార్యక్రమాలతోకూడా సంబంధమున్నది. 1957లో సంస్థ అంధ సహాయశిబిరాన్ని నిర్వహించింది. ఈ సంస్థ సభ్యత్వంలో అందరికీ ఆహ్వానమున్నది. ప్రస్తుతంగల సభ్యులు 247 లో 44 మంది మహారాజపోషకులు 3మంది రాజపోషకులు.41 మంది పోషకులు,14మంది అనుబంధసభ్యులు, 145మంది సాధారణ సభ్యులు.

మండలి కొత్త భవనంలోకి ప్రవేశించిన తర్వాత, శ్రీ మద్ది సుదర్శనం అధ్యక్షుడుగా వచ్చిన అనంతరం సభ్యులసంఖ్య వృద్ధిచెందింది. శ్రీ వి. వి. పున్నయ్య సంస్థాపక అధ్యక్షుడు దీనికి నీరుపోసి పెంచారు. శ్రీ మద్ది సుదర్శనం పర్యవేక్షణక్రింద అప్పటి కార్యదర్శులు శ్రీయుతులు రాచపూడి వెంకటసుబ్బారావు, కె. రామకృష్ణమూర్తి,జి.పుల్లారావు, సి. భుజంగరావు,పి. మృత్యుంజయరావు, కె.సాంబశివరావు, వి. గురునాథంల సహాయసహకారాలతో సంస్థ అభివృద్ధిలోకి వచ్చింది.

ప్రయివేటుపారిశ్రామిక నాటక నెలకొల్పడంలో మండలి శ్రద్ధ తీసుకున్నది.1962లో గుంటూరులో పారిశ్రామికనాటిక నెలకొల్పబడింది.

ఈ ఏడాదితో మండలి 25 సంవత్సరాలను పూర్తిచేసుకొంటున్నది.కొత్తఅధ్యాయంప్రారంభం కావడంతో ఈ సంస్థ సేవా కార్యక్రమాలకు పునరంకితం కాగలదని ఆశింపబడుతున్నది.

తెలుగు పండితులుగా విశారద అభ్యర్థులు

అర్హులని మంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:— ఆంధ్ర సారస్వత పరిషత్‌కు చెందిన విశారద పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్‌గలవారు తెలుగు పండితులుగా నియామకానికి అర్హులని రాష్ట్ర విద్యామంత్రి శ్రీ ఎ. బలరామిరెడ్డి నేడు శాసనమండలిలో ప్రకటించారు.

శ్రీ యస్. టి. పి. వి. కూర్మాచార్యుల ప్రశ్నకు విద్యామంత్రి సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. సంస్కృత భాషా ప్రచారణీసభ, చిత్తూరులో భారతీయ విద్యాభవన్‌లు నిర్వహించే పరీక్షలను ప్రభుత్వం గుర్తించలేదని కూడా ఆయన చెప్పారు.

తాము నిర్వహించే పరీక్షలను గుర్తించవలసిందని ఆ సంస్థలు ప్రభుత్వాన్ని కోరలేదని, ఒక వేళకోరితే అపుడు పరిశీలించగలమనికూడా ఆయన చెప్పారు.

ఆ సభ్యుడే అడిగిన వేరొక ప్రశ్నకు కూడా విద్యామంత్రి సమాధానమిస్తూ విద్యావిషయాల సంప్రదింపుల సంఘం గత సంవత్సరం మార్చి 19వ తేదీ సమావేశంలో చేసిన సిఫార్సుల ఆధారంగా కాకినాడ, కడపల లోగల ప్రభుత్వ కళాశాలలో గెజిటెడ్ హోదాగల లెక్చరర్ ఉద్యోగాలను సృష్టించడానికి జూన్ 13వ తేదీన ఉత్తర్వులు జారీచేశామని చెప్పారు.

శ్రీ పి. శ్రీరామమూర్తి ప్రశ్నకు విద్యామంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా నిబంధనలలో గల కొన్ని లోపాల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని సవరణలు జారీ చేయగలదని అన్నారు.

ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు లిమిటెడ్ పాఠశాలలలోని ఉపాధ్యాయులకు శలవు నిబంధనలున్నవని ఆయన చెప్పారు.

శ్రీ కూర్మాచార్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సంస్కృత భాషాధ్యాపకుల వేతనాలను యితర కళాశాలలో అధ్యాపకుల వేతనాలతో సమానంచేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు.

శ్రీ వి. విజయరామరాజుకు విద్యామంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర విద్యా నిబంధనలు 1966—67 విద్యా సంవత్సరం నుంచి అమలుకాగలవని కూడా ఆయన చెప్పారు.

శ్రీ ఎస్. రామకృష్ణయ్యకు విద్యామంత్రి సమాధానమిస్తూ ప్రస్తుత సంవత్సరంలో నెల్లూరుజిల్లా కందుకూరులో ఒక కళాశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

తిరుపతి దేవస్థానం యాజమాన్యాన గల విద్యాసంస్థలలోని వ్యాయామ విద్యా బోధకులు, స్కౌట్ మాస్టర్లను ఆసంస్థల అధిపతుల అనుమతితో ఆలయ విధులను నిర్వర్తించడానికి పంపారని ఆయన తెలిపారు.

శ్రీ వి. విజయరామ రాజు ప్రశ్నకు మంత్రి శ్రీమతి సదాలక్ష్మి సమాధాన మిస్తూ కడప జిల్లా పులివెందుల తాలూకాలోని వెంపల్లి గ్రామంలో హరిజనులకు 1958—59 లో 23 గృహాల నిర్మాణానికి, 1960—61 లో ఆరు ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించబడినవని చెప్పారు.

ఈ గృహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆమె చెప్పారు.

శ్రీ యస్. టి. పి. వి. కూర్మాచార్యుల ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, ఎతిరాజులు అనే ఆయన జూన్ 25వ తేదీన 'డైలీ మిలాప్' దినపత్రిక కార్యాలయానికి వెళ్లి, ఇటీవల ప్రధాని పర్యటనకు సంబంధించిన ఫోటోలను, పోలీసు కమిషనర్ కావాలంటున్నారనిచెప్పి తీసుకున్నారని, మిలాప్ స్టాఫ్ డియోకుచెందిన రహీమ్‌పోలీసులకుఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ వ్యక్తినుంచి నాలుగు ఫోటోలు స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

రిటైరైన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం

—రాష్ట్రప్రభుత్వ ఉత్తరువు

హైదరాబాద్, జులై 13:— ఏప్రిల్ 1వ తేదీకి పూర్వం ప్రభుత్వేతర పాఠశాలల నుండి పదవీ విరమణ చేసిన ఎలిమెంటరీ గ్రేడు ఉపాధ్యాయులకు నెలకు 15 రూపాయలు చొప్పున, సెకండరీ గ్రేడుఉపాధ్యాయులకునెలకు 20 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకున్నది.

1961 ఏప్రిల్ 1వ తేదీకి పూర్వం ప్రభుత్వేతర పాఠశాలలనుండి రిటైరైనట్టి బి. ఇడి. యం. 1వ గ్రేడుపండితులకు, ప్రధానోపాధ్యాయులకుకూడా పెన్షను మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. 1వ గ్రేడు పండితులతోసహా బి. ఇడి. లకు యిచ్చే పెన్షను నెలకు రూ. 37—50 మించరాదని, ప్రధానోపాధ్యాయులకు యిచ్చే పెన్షన్ నెలకు రూ. 50 మించరాదనికూడా ప్రభుత్వం యీ సందర్భంగా జారీచేసిన ఉత్తర్వులో పేర్కొంది.

ఎలిమెంటరీ, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయమూ, బి. ఇడిలు, ప్రధానోపాధ్యాయులకు పెన్షను సౌకర్యాలు 1961 ఏప్రిల్ 1వ తేదీ నుండి మంజూరు చేయవలసిందిగా ఉత్తర్వు జారీచేయబడింది.

శ్రీ గ్రోమికోతో స్వరణ్‌సింగ్ చర్చ

అంతర్జాతీయ సమస్యలపై

మాస్కో, జులై 13:— భారత విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ ఆంద్రే గ్రోమికోను కలుసుకుని, ఆయనతో అంతర్జాతీయ వ్యవహారాలను గురించి చర్చించారు.

ఇద్దరు విదేశాంగమంత్రులు తిరిగి రేపు కలుసుకోగల రనుకుంటున్నారు.

భారత ప్రధాని కార్యదర్శి శ్రీ ఎల్. కె. ఝా సోవియెట్ విదేశ వాణిజ్యమంత్రి శ్రీ పటోలిచెవ్‌ను కలుసుకున్నారు.

పొరుగు రాష్ట్రాలలో తెలుగు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌లో చేర్చేటట్టు యత్నించాలని విజ్ఞప్తి

కుప్పం, జూలై 13:— ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు వ్యవహారాలకమిటీ శ్రీ డి. రామబ్రహ్మం అధ్యక్షతన నేడు ఇక్కడ సమావేశమైనది.

ఏనాటినుంచో అపరిష్కృతంగానున్న ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు వివాదాలను గురించి సమావేశం చర్చించింది.

ఆంధ్రప్రదేశ్ ఇరుగుపొరుగు రాష్ట్రాలలోని తెలుగుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడానికి ఈ సరిహద్దు వ్యవహారాలసంఘం చాలా కాలంనుంచి కృషి చేస్తున్నదనీ, మైసూరు మహారాష్ట్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించే సమయంలోనే ఈ వివాదాలనుకూడా పరిష్కరించడానికి యత్నించాలనీ, సరిహద్దు రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడానికి సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కోరాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సమావేశం విజ్ఞాపన చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

కొత్త పరిశ్రమలచే ఉత్పత్తి ప్రారంభం

ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, జూలై 13:—1965లో ప్రభుత్వం మంజూరు చేసిన 7 పారిశ్రామిక లైసెన్సులలోను 6లైసెన్సులకు సంబంధించిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించినవని నేడు శాసనసభముందు ఉంచబడిన ప్రకటనల్లో తెలియవచ్చింది.

ఉత్పత్తినారంభించిన పరిశ్రమలలో పంచదార, బ్లేడ్లు, కాస్టిక్‌సోడా, ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్లు, [illegible] ఉన్నవి.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జూలై 14:—

స్పాట్ క్లోజింగ్	22.25
[illegible]	22.25

* నా చర్మ సౌందర్యమునకు లక్స్ దివ్యమైనది అన్నది వైజయంతిమాల

వైజయంతిమాలకున్నట్లే మీకున్న చర్మసౌందర్యం అమూల్యం... ఆ సాధనమే దానికి తగినది!

సుందరతారామణి వైజయంతిమాల ... చెప్తున్నది, చర్మసౌందర్యం, మీకు, నాకు ఉభయులకు అమూల్యం, ఎందుకంటే, అది వనితను పరిపూర్ణ సౌందర్యంగా వుంచుతుంది. నాసౌందర్యకారిమైన సబ్బు...లక్స్‌ను మీరు ఎందుకు వాడి చూడగూడదు ? దాని మీగడవంటి నురగ ఎంతో సౌమ్యమైనది...నాకు ప్రియమైన పరిమళం గలది. లక్స్‌ను మీ సౌందర్యసాధనగా రోజూ వాడండి.

లక్స్ టాయిలెట్ సబ్బు సినీతారలకు సౌందర్యమునిచ్చే శుద్ధమైన సబ్బు తెలుపులోను, నాలుగు వానవెల్ల రంగులలోను వున్నది.

లింటాస్-LTS 169-140 TL హిందుస్తాన్ లీవర్ ఉత్పత్తి

పొదుపుకు, సర్వీసుకు ఉత్తమమైన "ప్రీమియర్"

CPC PREMIER



ఎలెక్ట్రిక్ మోటార్లు పంపుసెట్లు స్టార్టర్లు స్విచ్‌లను కొనండి

తయారుచేసినవారు

కోయంబత్తూర్ ప్రీమియర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్
262, అవనాషిరోడ్డు, కోయంబత్తూరు.

బ్రాంచీలు: 274, లింగిచెట్టి వీధి, మద్రాసు—1. 15—ఏ/3, వెస్టుమాసివీధి, మధురై 315, పాండీరోడ్డు, విల్లుపురం

CPC/OSB

సుప్రసిద్ధమైన ప్లేయర్స్ వారి నాణ్యతకోసం తీసుకోండి

సంగ్రహ ప్రకటనలు

కావలెను

కాకినాడ మునిసిపాలిటి

గ్రేడు 2లో యుద్ధక్షేత్రీలు (టెంపరరీ) ఇన్‌స్పెక్టర్ [ప్రీవ్] ఉద్యోగములకు దరఖాస్తులు ది. 20—7—66 సా. 4 గం. వరకు కోరబడుచున్నవి.

సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసర్

ఎస్.బి.ఎస్. ప్రభుత్వగుర్తింపు హైస్కూలు, టెక్కలి

1. సైన్సు టీచర్లు, తెలుగు, ఇంగ్లీషు (టెంపరరీ) లేదా శాశ్వత. 2. సాహిత్య విద్యాప్రవీణ పైకుపట్టి కావలెను.

(సం) కే. ఎ. పి. చౌదరి, కరస్పాండెంట్.

లూథరన్ హైస్కూలు, తిర్లపాడు నెల్లూరు జిల్లా

ఒక తెలుగు బి. ఇడి [సైన్సు, తెలుగు] పండిట్ కావలెను. దరఖాస్తులు దిగువ అడ్రసుకు పంపవలెను.

S. EDWARD THOMAS, M.A., B.Ed., Head Master.

వై. ఆర్. హైస్కూలు, పత్తిపాడు, గుంటూరుజిల్లా

గణితము, సైన్సు బి. ఇడి. 4 లు కావలెను. ది. 19—7—66 తేదీ ఉదయము 11 గంటలకు దరఖాస్తులు, సర్టిఫికెట్లతో సహా హైస్కూలులో కరస్పాండెంటుగారి యెదుట స్వంతఖర్చులతో హాజరు కావలెను. గుంటూరుజిల్లా విద్యా శాఖాధికారికికూడా ఒక కాపీ పంపవలెను.

తెనాలి మునిసిపాలిటి, తెనాలి

తెనాలి మునిసిపల్ హైస్కూలు డ్రాయింగ్ టీచర్ ఉద్యోగమునకు అర్హులైనవారు 23-7-66 లోగా తమ దరఖాస్తులను మునిసిపల్ సెక్రటరీ తెనాలి చిరునామాకు పంపుకొనవలెను.

విద్యార్హతలు: (పీ హ్యాండ్ అవుట్‌లైన్ అండ్ హయ్యర్ డ్రాయింగ్‌హయ్యర్ సర్టిఫికేటును మరియు హయ్యర్ టి. టి. సి.

స్కేలు: రు. 80—4—100—5—150

(సం) జె. మోహనరావు, సెక్రటరి, అండ్ స్పెషల్ ఆఫీసరు

కృష్ణదేవరాయ పాలిటెక్నిక్, వనపర్తి మహబూబ్‌నగర్ జిల్లా

కేంద్రీయ (పాక్టిసులో 1966—67 విద్యా సంవత్సరమునకు రెండు సంవత్సరముల డిప్లొమా కోర్సులందు అడ్మిషన్ నిమిత్తం అర్హతగలవిద్యార్థులనుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతలు: శాంపాజిట్ లెక్కలతోగాని, లేకుండాగాని, యూనివర్శిటీకోర్సు చదువుకు ఎలిజిబిలిటీతో హెచ్. ఎస్. సి./ ఎస్. ఎస్. ఎల్. సి./ మెట్రిక్యులేషను ప్యాసు. కంపార్టుమెంటలుగా క్వాలిఫైంగ్ పరీక్ష ప్యాసైనవారు అడ్మిషనుకు అర్హులు కారు.

వయస్సు: పై కోర్సుకు అడ్మిషన్‌కోరు అభ్యర్థులు 1—7—66 తేదీకి 15 సం. లోపు 21 సం. మించి వయస్సు కలిగియుండకూడదు. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, చెందిన అభ్యర్థులకు గరిష్ట వయఃపరిమితి మూడు సంవత్సరములవరకు సడలించబడును.

ట్యూషన్ రుసుము, స్కాలర్ షిప్పులు బాలికలనుంచి ట్యూషన్ రుసుము వసూలుచేయబడదు. అభ్యర్థులకు డిపార్టుమెంటల్ స్కాలర్‌షిప్పులు, గవర్నమెంటు దిక్షిత — తక్కువ ఆర్థిక పరిస్థితి స్కాలర్‌షిప్పులు, సెంట్రల్ గవర్నమెంటు లోన్ స్కాలర్‌షిప్పులు, సోషల్ వెల్‌ఫేర్‌స్కాలర్‌షిప్పులు వగైరాయివ్వబడును.

బాలికలకు వసతులతో విడిగా హాస్టల్ సౌకర్యములు లభించును.

అడ్మిషను కోరువారు దిగువ సంతకముదారు ఆఫీసులో 19—7—66 తేదీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెలక్షనుకమిటీ యెదుట ఇంటర్వ్యూకు హాజరుకావలెను.

ప్రిన్సిపాల్

శ్రీ సింహాచలం దేవస్థానం సంస్కృత హోస్కూల శ్రీ సింహాచలం దేవస్థానం సంస్కృత హోస్కూల పాఠశాలలో పనిచేయుటకు ఈ దిగువపోస్టులకు దరఖాస్తులు తే. 23—7—1966 లోగా కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు తే. 24—7—66 దీ సాయంకాలము 4 గం. లకు వాల్తేరులో శ్రీ విజయనగరం రాజా సాహెబువారి బంగళావద్ద తమ స్వంతఖర్చులతో ఇంటర్వ్యూకు రావలెను. సెలక్టు అయినవారు వెంటనే జాయిను కావలయును.

1. లెక్కల అసిస్టెంటు:

అర్హతలు: బి.ఎ. లెక్కలు మెయిన్, బి.ఇడి, ఇంగ్లీషు, లెక్కలు, స్పెషలు సబ్జక్టులు.

2. సంస్కృత పండిట్:

అర్హతలు: వ్యాకరణ విద్యాప్రవీణ, లేక వ్యాకరణ శిరోమణి.

3. ఫిజికల్ ఎడ్యుకేషన్: [టిపిడు (గ్రేడు 1)] పై రెండు రు. అయి 60 సం. లోపువయస్సుగలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.

2. గవర్నమెంటు స్కేళ్ళు, కరువుభత్యము ఇవ్వబడును.

3. దరఖాస్తుకాపీ ఒకటి డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఇనస్పెక్టరు విజయవాడవారికి అంపవలెను.

4. సెలక్టు అయిన అభ్యర్థులు 51 సం. లోపువారు 3 సంవత్సరములు తప్పక లేకుండా పనిచేయుటకు బాండు వ్రాసి యివ్వవలెను.

- CORRESPONDENT.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు., ఎస్. టి. ఎస్. ఎస్. స్కూలు., సింహాచలం.

వేలం అమ్మకం

గేర్బు, స్టీరింగ్, స్టార్టింగ్ మరియు ఆక్సిల్ హౌసింగ్ ఎస్సెంబ్లీస్ వగైరా వంటి కొత్త మోటారు స్పేర్సు పెద్దమొత్తం 206, బి. ఒ. డి. ఆవడి వద్ద 23—7—1966 ఉ. 10—30 గం. లకు వేలం వేయబడును. షణ్ముశేన్, మద్రాసు —1

ఏజంట్లు కావలెను

కాస్మెటిక్సు, ఫౌంటెన్ పెన్‌లు, ఇంగ్లీషు పేటెంట్ మందులకు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 300 లు పైన టి. ఏ. మీద, లేదా కమీషన్ పద్ధతిన ఫుల్‌టైం, లేక పార్టుటైం ఏజంట్లు కావలెను. కేటలాగుకు, శాంపిల్ పెట్టెకు వ్రాయండి.

CAPITAL TRADERS (APV) Box No. 1477, Delhi-6.

ప్రకటనలు

ఒంగోలు మునిసిపాలిటీ

1966—67 సం. లకు ప్రింటింగు పని అక్షరాలు సీలువేసిన టెండర్లు ఈ దిగువ సంతకము చేసినవారిచేగాని, వారి అనుమతి పొందినవారిచే గానీ, 25—7—66 వ తేదీ సాయంత్రము 4—00 గంటలవరకు తీసుకొనబడి ఆ రోజునే 4—30 గం. లకు హాజరు అయిన టెండరుదారుల సమక్షమున తెరువబడును. వివరములు, టెండరు కండిషనులు మొదలగునవి ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును. ధరావత్తు రు. 100—00

(సం) కె రామనాథం, సెక్రటరీ మరియు స్పెషల్ ఆఫీసరు.

కృష్ణాడిస్ట్రిక్టు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, విజయవాడ.

కృష్ణాడిస్ట్రిక్టు కో—ఆపరేటివు మార్కెటింగ్ సొసైటీవారితాలూకు సరుకులను ఈ క్రింది స్థలములనుండి జిల్లాలో యున్న సహకార సంఘములకు చేర్చుటకు లారీలు కిరాయికి కావలసియున్నవి. గాన లారీల యజమానులు యీ సంఘమునకు కొటేషన్లు నిర్ణయించుటకుగాను టెండర్లు ది 25—7—1966 తేదీలోగా పంపవలసినదిగా కోరుచున్నాము.

విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు.

పై సుదహరించిన స్థలములయొక్క రైల్వే గూడ్సుషెడ్డులనుండి లోకలుగాయున్న గోడౌనులకు ఆయా స్థలములనుండి యున్న సెక్రటరీయున్న గ్రామ సహకార సంఘములకు ఎరువులు చేర్చవలసి యున్నది. 5 టన్నులు ఎరువులుగల ఎరువులు లోడుకుముందు మైలు 1 కి కిరాయి కొండరులతో తెలుపవలెను

(సం) వి. కేశవరావు, ప్రెసిడెంటు.

WANTED

పి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయితి, హైవేస్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సియరు మరియు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు. 230 వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము (ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు) ఓ. యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి, మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చెయ్యవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు. అప్లికేషను పంపుటకు కడపటి తేదీ: 20—7—66.

K. NAGABHUSHANAM (B.E.) Principal, S. C. ENGINEERING COLLEGE BELLARY. Registered by the Government.

నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది యేమనగా, శ్రీరామతీర్థం మరియున్న శ్రీ యోగరామన్నస్వామి దేవస్థానమునకు చెందిన విజయనగరం కంటోన్‌మెంటు ఏరియాలో నున్నటువంటి 3 17 లు బంగళాయున్న ఖాళీ స్థలమున్ను తే. 28—7—66 దీని బహిరంగంగా వేలం వేయబడును.

1. కావలసినవారు ఈ వేలంలో ప్రథమ డిపాజిట్టుగా రు. 500 లు చెల్లించి పాల్గొనవలయును.

2. వేలంపాట పూర్తి కాగానే ఆఖరుపాట దారు పాటమొత్తం పొమ్మున పాట తకరు చెల్లించవలయును.

3. పాట ఖాయమైనట్లు ఆర్డర్లు అయిన వెంటనే మిగతాపాట మొత్తంపొమ్ము యీవత్తు పూర్తిగా చెల్లిస్తూ, సేలుడీడు ఖరుపాటదారు ఖర్చులతో ఎగ్జిక్యూటివు చేయించు కొనవలెను. మిగతా వివరములు మా ఆఫీసు యందుగాని, విజయనగరం దేవస్థానం ఆఫీసు వారివలన గాని తెలుసుకొనవలెను.

ఆస్తి వివరములు: విజయనగరం టౌను కంటోన్‌మెంటు, యస్. నెంబరు 3 648 రు బ్లాకు నెం 16 రు.

ఏరియా 2—3176 ...

బంగళా 3 17 రు ...

ఎగ్జిక్యూటివు ఆఫీసరు, Incharge. other temples. సింహాచలం. 9—7—66

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric పాస్ (లేక) ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్సుగను, అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రెయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50 పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd. Estd. 1957) Amaravathi Road, Guntur-2.

EDUCATIONAL

సివిల్ ఇంజనీరింగ్ కాలేజి

ఏ వి టీ ప ట్ట ణ ం.

రిజిష్టర్డు — స్థాపితము 1956 పోస్టు బాక్సు నం.—33.

కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము చే బి. ఇ. డిగ్రీకు సమానముగా రికగ్నయిజ్ కాబడిన ఏ.ఎం.ఐ.ఇ. పరీక్షలకు శ్రేష్ఠమైన కోర్సులుకలవు. హయ్యర్ సెకండరీ ప్యాసు అయినవారికి పి.యు.సి. చదివినవారికి బి.ఎస్‌సి. (1st Year) L.C.E., L.M.E., ప్యాసుఅయిన వారికి బి.ఎ., బి.ఎస్‌సి. చదివినవారికి ప్రత్యేక కోర్సులు కలవు. ఎ.ఎం.ఐ.ఇ సర్టిఫికేట్ అన్నింటికన్న హెచ్చు పరీక్షా ఫలితములు. ఎడ్మిషన్లు ఇంకా జరుగుచున్నవి. ప్రాస్పెక్టసు, అప్లికేషనుకొరకు ప్రిన్సిపాలుగారికి రు. 1—50 పైసలు ఎం. ఓ. పంపవలెను.

ప్రకటన

(శ్రీమతి వి. సీత బి. ఏ., మద్రాసు యిచ్చిన సంజాయిషీపైన తెలియజేయునది:—

ది 23—4—1966 తేదీనుండి తన భర్త వి. మదన్‌మోహన్ బి. ఎస్. సి., గారి వలన స్వార్జితహక్కుభుక్తములుగా గల్గిన ఈ దిగువ ఆస్తులపైన చెల్లింపవలసిన మక్తాలు, శిస్తులు, అద్దెలు, యింతటినుండి సదరు వి. సీతగారికే సకాలంలో చెల్లించవలెననియు, యితరు లెవ్వరికి యివ్వకూడదనియు, సదరు ఆస్తులు యితరులు ఎవరూ ఎట్టి అన్యాక్రాంతములు చేయుటకు హక్కులేదనియు, ఇట్టివి లా ప్రకారంచెల్లవనియు తెలియపరచడమయినది.

ఆస్తుల వివరం:

గుంటూరుజిల్లా కారుమూరు గ్రామంలోని వ. స. 1200 లు యిల్లుస్థలం, నెం. 25/3, 98/2 తోటలు, 26/2, 196/4 196/1, 3, 9, 151/1, 151/3, 66/4, 128/7 వ గల య 11—58 భూమి, కోనేటిపురంలోని నెం. 298/3, 300/2, 3, 301 నుండి 305, 313 గల యు. 16—16½ భూమి, గొరిగపూడి లోని 181/1, 162/2, 3, 192/2, 210/3, 189/2 గల యు. 8—01 భూమి, పెదకూరులోని నెం. 1053 గల యు. 4—75 భూమి, భట్టిప్రోలులోని యిల్లు, గుంటూరు అరండల్‌పేటలోని మూడుయిండ్లు నెం. 6—9—26, 27, 28.

I. S. RAO, Advocate. కాకినాడ, 20—6—1966.

టెండరు నోటీసులు

భట్టిప్రోలు పంచాయితి

గుంటూరుజిల్లా, రేపల్లె తాలూకా, భట్టిప్రోలు గ్రామ పంచాయితికి యీ దిగువ తెల్పిన వస్తువులు సప్లయి చేయుటకు ది. 25—7—66 తేది సాయంకాలము 4 గం టలవరకు భట్టిప్రోలు పంచాయితీ కార్యనిర్వహణాధికారిచేగానీ, లేక వారి అనుమతి పొందినవారిచేగానీ, స్వీకరించబడును. టెండర్లు అదేరోజు సాయంత్రము 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

1. భట్టిప్రోలు పంచాయితీకి స్ప్రే రుబండి సప్లయి చేయుట. [రబ్బరు బండి] డిపాజిట్టు: రు. 80

ఎగ్జిక్యూటివు ఆఫీసరు

పెదగంజాం పంచాయతి

ఆర్. ఓ. సి. నెం. 82/66

గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా పెదగంజాం పంచాయతికి 1966—67 సం. కు ఈ క్రింది సామానులు సప్లయిచేయుటకు సరియైన టెండర్లు తే. 22—7—66 న శుక్రవారము సాయంత్రము 4 గంటలవరకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడును. అదే రోజున సాయంత్రము 4—30 గంటలకు కార్యనిర్వహణాధికారిగారిచేగాని, వారి అనుమతి పొందినవారిచేగాని, హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. ఈ క్రింద సుదహరించిన ధరావత్తు టెండరుదారులు చెల్లించి, సదరు రశీదులను టెండరులకు జతపరచవలయును. ధరావత్తులు చెల్లించబడని, సకాలములో రాని టెండరులు స్వీకరించబడవు. టెండరు షరతులు, యితర వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలిసికొనవచ్చును.

1. స్టేషనరీ ఆర్టికిల్సు సప్లయి చేయుటకు: చెల్లించవలసిన ధరావత్తు: రు. 30—00
2. టిరునా 1 తలుపులుగలది ఇనుపది 1 చెల్లించవలసిన ధరావత్తు: రు. 20—00
3. ఆఫీసు కుర్చీలు ఇనుపవి 9 చెల్లించవలసిన ధరావత్తు: రు. 15—00
4. ఆఫీసు టేబులు టేకుపుడ్ 1 చెల్లించవలసిన ధరావత్తు: రు. 10—00

(సం) టి. జి. కృష్ణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

రోదసి వినియోగంపై సమితి అజమాయిషీ

జెనీవాసభలో భారత ప్రతినిధి సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 14:— అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలపై మిత్రరాజ్యసమితి అజమాయిషీ ఉండాలని, లేదా అందు నిమిత్తమై ఒక అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని ఏర్పాటు చేయాలని జెనీవాలో జరుగుతున్న సమితి న్యాయ వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో భారతదేశం సూచించింది.

విదేశ వ్యవహారాలశాఖలో న్యాయ విషయాల సలహాదారు డాక్టర్ కృష్ణారావు ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, రోదసిని మానవకోటి సంక్షేమానికి మాత్రమే తప్ప, సైనికావసరాలకోసంపని యోగించరాదని అలీనదేశాలవారంతాకోరుతు న్నారని గట్టిగా నొక్కి వక్కాణించినట్లు ఇక్కడికి చేరినవార్తలు వివరిస్తున్నాయి.

రోదసి అన్వేషణ విషయంలో ఒక ఒప్పందాన్ని రూపొందించే విషయాన్నిగురించి సమితి ఉపసంఘం ప్రస్తుతం ఈ సమావేశంలో పరిశీలిస్తున్నది. మానవుడు అనతికాలంలోనే చంద్ర మండలంపై కాలూనడానికి గల అవకాశాల దృష్ట్యా ప్రస్తుతం ఈ సమావేశంలో జరుగుతున్న చర్చలు విశేషమైన ప్రాధాన్యం వహిస్తున్నాయి.

ఈ ఉపసంఘంలో అమెరికా, సోవియెట్ యూనియన్‌లకు కూడాసభ్యత్వంఉన్నది. చంద్ర మండలంపై గాని, లేక మరే ఇతర గ్రహమండలాలపై గాని సార్వభౌమాధికారం నిర్వహించే హక్కుయే ఒక దేశానికి ఉండరాదని ఉభయ దేశాలు ప్రకటించాయి.

రోదసీ అన్వేషణ కార్యక్రమాలవల్ల భూవాతావరణంగాని, ఇతర గ్రహమండలాలలోని వాతావరణంగాని కలుషితంగాకుండా తగు జాగ్రత్తలు గైకొనడం అత్యవసరమని భారత ప్రతినిధి డాక్టర్ రావు సూచించారు.

పరారీలో ఉన్నవారిపై వారంట్లు జారీ

శాసనసభలో హోం మంత్రి వివరణ

హైదరాబాద్, జూలై 13 :— రద్దు చేయబడిన వాక్స్ బోర్డుకు పునరుద్ధరించడమా, లేక, మానడమా అను విషయం త్వరలో ప్రభుత్వ పరిశీలనకు రాగలదని హోం మంత్రి శ్రీ మీర్ అహమ్మద్ అలీఖాన్ నేడు శ్రీ సుల్తాన్ సాలా ఉద్దీన్ ఒవాసీ [మజ్లిస్]కు తెలియజేశారు.

అనంతపురంజిల్లా, కదిరి తాలూకాకు చెందిన శ్రీ వింతలరెడ్డి హత్య సందర్భంగా పరారీలో ఉన్న కొందరు వ్యక్తులపై వారంట్లు జారీ చేయబడినవని మంత్రి శ్రీయుతులు పూల సుబ్బయ్య, వి. కె. ఆదినారాయణరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, గౌరలు తెచ్చిన కాల్ అటెన్షను నోటీసుకు సమాధానంగా తెలియజేశారు.

వరంగల్లుజిల్లా కొండాపురం గ్రామంలో సాయుధ రిజర్వు పోలీసుదళం ఉంచబడినదని హోం మంత్రి శ్రీ మోహనరావుకు తెలియజేశారు.

రాష్ట్రమంతటా కలరా విరోధానికి వలసిన ముందు జాగ్రత్తలు తీసుకోనబడినవని ఆరోగ్య మంత్రి శ్రీ శివప్రసాద్ శ్రీ మోహనరావుకు తెలియజేశారు.

సికింద్రాబాదు కేంద్రంగా నిర్మించబడనున్న దక్షిణరైల్వే మండలం విషయమై కేంద్రం నుండి తుదిజవాబుకై ఎదురుచూస్తున్నామని, అంతవరకు గుంతకల్లును కూడా యీ మండలంలో జేర్చవలసిందిగా రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తూనేఉంటుందని పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ టి. వి. రాఘవులు శ్రీయుతులు వావిలాల గోపాలకృష్ణయ్య, వి. కె. ఆదినారాయణరెడ్డి, పూల సుబ్బయ్య, డి. సీతారామయ్యగార్లకు తెలియజేశారు.

రాష్ట్రమంతటా విద్యుచ్ఛక్తి పరిస్థితి మెరుగు పడినప్పుడు విజయవాడ నీటిసప్లయి పరిస్థితి మెరుగు కాగలదని, జూన్ 30 వ తేదీన విజయవాడలో సంభవించిన విద్యుచ్ఛక్తి ప్రసార విఘాతంసందర్భంలో కావలసిన కేబులువెంటనే దొరకకపోవడంచే కేబులుసంబంధాలను పునరుద్ధరింపజాలకపోవడం సంభవించిందనీ, గతవారంలో విజయవాడలో నీటి సప్లయి బాగా తగ్గించబడినదనీ, పురపాలక వ్యవహారాలమంత్రి శ్రీ చెంచురామానాయుడు శ్రీ టి. వి. ఎస్. చలపతిరావుకు తెలియజేశారు.

ఇందిర, కోసిగిన్ చర్చలలో ద్వితీయ ఘట్టం

మాస్కో, జూలై 14:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, నేడు క్రెమ్లిన్ భవనంలో సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌తో రెండవవిడత చర్చలు ప్రారంభించారు.

ఉభయదేశాల విదేశాంగమంత్రులు శ్రీ స్వరణ్‌సింగ్, శ్రీ ఆండ్రీగ్రోమికోకూడా చర్చలలో పాల్గొన్నారు.

అమెరికానుంచి చెకోస్లోవేకియన్ ఉద్యోగిబహిష్కరణ

గూఢచారి చర్చలలో పాల్గొన్నాడన్న ఆరోపణపై

వాషింగ్టన్, జూలై 14:—రహస్య సమాచారాన్ని సేకరించే నిమిత్తం అమెరికా విదేశాంగ శాఖకుచెందిన ఒక కార్యాలయంలో ఎలెక్ట్రానిక్ శ్రవణ యంత్రాన్ని అమర్చడానికి చెకోస్లోవేకియన్ గూఢచారులు చేసిన ప్రయత్నాన్ని విచ్ఛిన్నం చేసినట్లు విదేశాంగశాఖ నిన్న ప్రకటించింది.

విదేశాంగశాఖ కార్యాలయంలో జరిగే రహస్య మంతనాలనుఒకకంట్రోల్‌సాధనంద్వారా ఎప్పటికప్పుడు సేకరించడానికి ఉద్దేశించిన ఈ గూఢచార కార్యక్రమంలో చెకోస్లోవేకియన్ రాయబార కార్యాలయానికి చెందిన ఇరువురు ఉద్యోగులకుప్రత్యక్ష సంబంధం కలదని విదేశాంగశాఖ తన ప్రకటనలో ఆరోపించింది.

ఈ ఇద్దరిలో ఒకరు రాయబార కార్యాలయంలో ఇప్పటికే పనిచేస్తూనే ఉన్నాడు. ఈ ఉద్యోగిని మూడురోజులలో దేశం విడిచి వెళ్ళిపోవలసినదిగా అమెరికా విదేశాంగ ఆదేశించింది.

మరొక ఉద్యోగి న్యూయార్క్‌లో మిత్రరాజ్యసమితి కార్యాలయంలో పనిచేస్తున్నాడు.

సమితి కార్యదర్శి శ్రీ థాంట్‌కు ఇతన్నిగురించి సమాచారం అందజేయబడింది.

అభివృద్ధి చెందుతున్న భారత - సోవియెట్ సంబంధ బాంధవ్యాలు

ప్రావదా పత్రిక ప్రకటన

మాస్కో, జూలై 14:— భారత సోవియెట్ దేశాలమధ్య సుస్థిరమైన బాంధవ్యము ఏర్పడిందని—ప్రావదాపత్రిక వ్రాసింది.

ఉభయదేశాలమధ్య, సాంస్కృతిక ఆర్థిక రంగాలలో అన్యోన్యమైన సన్నిహితత్వం ఏర్పడింది. ఉభయరాజ్యాలనాయకుల రాకపోకలు, ఉభయరాజ్యాలప్రజల అభిమతాలు అనుకూల వాతావరణం కల్పించడమే కాకుండా ప్రపంచశాంతికి దారితీసే అవకాశంకూడా ఏర్పడుతుంది. రష్యన్ ప్రభుత్వ ఆహ్వానంమీద ప్రధాని ఇందిరాగాంధి రష్యా రావడమనేది ఈ బంధుభావానికి గొప్ప ఉదాహరణ—అని వ్రాసింది ప్రావ్దా!

మాస్కో వార్తాపత్రికలన్నీ ప్రధాని ఇందిరాగాంధి ఆగమనసందర్భంలో విమానాశ్రయంలో తీసిన ఫోటోలతోసహా మొదటి పేజీలో వార్తను ప్రకటించాయి.

హీరత్‌పట్టణంలో భారత ఉపరాష్ట్రపతిపై పూలవర్షం

హీరత్, జూలై 14:—నిన్నటిదినం భారత ఉపరాష్ట్రపతి డా: జకీర్ హుసేన్ కాబూల్ నుంచి హీరత్‌నగరానికి వచ్చినప్పుడు ఘనమైన స్వాగతమివ్వబడింది.

విమానాశ్రయమునుంచి డా: జకీర్ హుసేన్ కారులో వెళ్ళిన అయిదు మైళ్ళ రోడ్డుకు ఇరువైపుల ... పూలవర్షం కురిపించారు. ...

వడదెబ్బకు వెయ్యిమంది దుర్మరణం

న్యూయార్క్‌లో

న్యూయార్కు, జూలై 14:— అమెరికాలో గత రెండువారాలుగా వడగాల్పులు అగ్ని కురిపిస్తున్నాయి. ఒక్క న్యూయార్కు నగరంలోనే వెయ్యిమందికిపైగా దుర్మరణంపాలై వుండవచ్చునని అధికారులుఅంచనావేస్తున్నారు.

గతవారం న్యూయార్కు నగరంలో 650 మంది మరణించివుంటారని, మృతులసంఖ్య ఈ వారం వెయ్యికి పెరిగివుండవచ్చునని అధికారులు తెలియజేశారు.

జూలైలో యిట్టి వడగాడ్పులు న్యూయార్క్‌లో ఎప్పుడూ లేవు.

నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్ వున్నది.

సర్వేయర్ రోదసీనౌక చిత్ర ప్రసారంలో అంతరాయం

పసడేనా [కాలిఫోర్నియా], జూలై 14:— చంద్రమండలంనుండి చిత్రాలను ప్రసారం చేస్తున్న అమెరికన్ రోదసీనౌక గత రాత్రి ఆకస్మికంగా పనిచేయడం మానివేసింది. ఇందులో అమర్చిన కెమేరా దాదాపు నిర్వీర్యమైపోయివుండవచ్చునని అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఈ రోదసీనౌక జూన్ 2 వ తేదీన చంద్ర మండలంపై భద్రంగాదిగింది. సూర్యోపరితల చిత్రాలను జోహాన్స్‌బర్గ్ కేంద్రానికి ప్రసారంచేస్తున్న సందర్భంలో ఆకస్మికంగా సిగ్నల్సు ఆగిపోయాయి.

ఇంతమాత్రాన సర్వేయర్ పూర్తి నిర్వీర్యమై అయిపోయిందని అనుకోనక్కరలేదు. అందులో అమర్చిన బాటరీలశక్తి తాత్కాలికంగా తగ్గిపోయివుండవచ్చునని అధికార ప్రతినిధి వివరించారు.

పూర్తిగా వెన్నెల దినాలు సమీపించకమునుపే చిత్రాల ప్రసారం సంపూర్తి చేయాలన్న ఉద్దేశంతో సర్వేయర్‌ను పునరుజ్జీవింపజేయడానికై దక్షిణాఫ్రికా స్టేషన్ యత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

సూర్యోపరితలానికి సంబంధించిన 100 చిత్రాలను ప్రసారంచేయడం సాధ్యంకాగలదని భావించారు. కాని 9 చిత్రాలను ప్రసారం చేసేసరికి టెలివిజన్ యంత్రం ఆకస్మాత్తుగా ఆగిపోయింది.

చంద్రోపరితలంపై దిగిన దాదిగా ఇప్పటికి మొత్తం ఈ నౌక 11,030 చిత్రాలను భూమిమీదికి ప్రసారం చేసింది.

చైనా రాజకీయాలలో ముడిపదార్థాలుగామారే బడిపిల్లలు

పెకింగ్, జూలై 14:— చైనా ప్రభుత్వం విద్యావిధానంలో గొప్ప మార్పు తీసుకురాబోతున్నది. ఆర్ట్సు, మానవతత్వ శాస్త్రాలకు సంబంధించిన దీర్ఘకాలపు కోర్సులు తగ్గించివేస్తోంది.

ఈ కోర్సులకు విద్యార్థుల ఎన్నుకోవడానికి పాతపద్ధతులేమీ పనికిరావు. విద్యార్థిలో రాజకీయ ప్రమాణాన్నిబట్టే ఎన్నిక జరుగుతుంది.

ఏడుగురు విద్యార్థులు మావోకు చేసిన ఈ సూచనను పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో సగౌరవంగా ప్రచురించింది. కమ్యూనిస్టు పార్టీ పత్రికలో ఇంత ప్రాముఖ్యంగా ప్రకటించడాన్నిబట్టి ప్రభుత్వం ఈ సూచనలు అంగీకరించినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.

పాఠశాలల్లో విద్యార్థుల ఎన్నికలు ఆరు మాసాల వరకూ ఆపివేయబడినాయని ప్రకటన చేయడం జరిగింది. విద్యావేత్తలు క్రొత్త విధానంకోసం ప్రయత్నిస్తున్నారనీ 'గొప్ప ప్రోలిటేరియన్ సంస్కరణ' జరుగబోతున్నదనీ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

పెకింగ్‌లోని బడిపిల్లలు కొందరు పంపిన జాబు పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన చేయబడినది తెలుస్తున్నది.

పాకిస్తాన్ కుర్రవాని త్రిశంకు స్వర్గం

లండను, జూలై 14:—పద్నాలుగు ఏళ్ళ కుర్రవాడు పాకిస్తాన్‌నుంచివచ్చి లండను విమానాశ్రయంలోదిగాడు. చేతిలో సంచీవుంది. జేబులో పాస్‌పోర్టువుంది. కాని అతన్ని తీసుకుపోవడానికి ఎవరూ రాలేదు. 14 గంటలసేపు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పేరు మహమ్మద్‌ఖాన్‌లని వ్రాసివుంది. అతనికివచ్చిన ఇంగ్లీషు మాట ఒకటే—అది బ్రెడ్‌ఫర్డు.

బ్రిటనులోని వలసశాఖ ఉద్యోగులు ఈ కుర్రవాని బంధువులకోసం అన్వేషిస్తున్నారు. వలసచట్టం ప్రకారం వివరాలివ్వకపోతే పిల్లవాడు అతనుదేశంలో వుండడం కష్టం. అతను వెళ్ళిపోలేక, తిరిగి ఇంటికి పోలేక పాపమా కుర్రవాడక్కడ 'త్రిశంకు స్వర్గంలో' వున్నట్లున్నాడు.

క్రీడాకారుల సంక్షేమ సమాఖ్య

హైదరాబాద్, జూలై 13:— క్రీడాకారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షునిగా రాజా ఎ. రామచంద్రారెడ్డి నిన్న ఇక్కడ జరిగిన సమావేశంలో ఎన్నిక అయారు. శ్రీ ఎస్. ఎం. జీలాని కార్యదర్శిగా తిరిగి ఎన్నికయారు.

శ్రీ గొట్టిపాటి పర్యటన

హైదరాబాద్, జూలై 14:— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుకమిటీ అధ్యక్షుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య జూలై 16న విజయవాడకు బయలుదేరుతారు. జూలై 18న గుంటూరుకు వెడతారు. జూలై 19 న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

అత్యుత్తమమైనది తీసుకోండి...
సెర్విస్ ఎక్సైడ్
బ్యాటరీ తీసుకోండి

మిగతావి ఆగిపోయిన తరువాత కూడా
అవి పనిచేస్తూనే ఉంటాయి
మీ స్థానిక ఏజంటు:
ది జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు
బ్రాంచిలు: బెంగుళూరు, కోయంబత్తూరు, సికింద్రాబాదు
GEC-43 TE

Tirupati East Police Station Crime No 282/65 U/s 302, I. P. C.

ప్రజలకు విజ్ఞప్తి

8—12—1965 తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతి దేవస్థానం ... వెంబడి గదిలో సుమారు 25 సం॥ములు వయస్సుగల ఒక స్త్రీ ... చంపబడినది. 6—12—65 తేదీ ఉదయం 8 గంటలకు సుమారు 35 సం॥ ... 5—6'' ఎత్తు, చామనచాయ రంగు, పైన ఒక్క టవల్ వేసికొని ... రామారావు, మర్చెంట్, బజారువీధి, నెల్లూరు అను పేరుతో ఆమెతో సదరు రూము 3—00 రూపాయలకు అద్దెకు తీసి చేరినాడు. ఆ రోజు రాత్రి నుండి రూముకు తాళమువేసి పై రామారావు పరారీ అయినాడు. స్త్రీ మాత్రము చనిపోయి పడియుండినది (ఫోటో పైన ముద్రించబడినది.)

చంపబడిన స్త్రీ వహారా:

చామనచాయ, కోలముఖము, వయస్సు 25 సం॥ములు, ఎత్తు 5 అడుగులు, ఎడమ ముంజేతిపై "కృష్ణమ్మ: చిన్నమ్మ" అని తెలుగులో పచ్చ పొడవబడియున్నది. దానిపై ... పచ్చ యున్నది. రెండు ముంజేతుల మీద పచ్చలు పొడచియున్నది. నొసట పచ్చ యున్నది. తాళిబొట్టులో ఒక వెండి తాయిత, ఒక రాగి తాయిత యున్నది. లైటువచ్చ కొత్తవ్ చీర, ఎర్ర క్రేప్ సిల్కు జాకెట్టు వేసియున్నది. రెండు ముక్కులలో బంగారు తెల్లరాళ్ళ ముక్కుపుడకలున్నవి. ఒకదానికి మూడు తెల్లరాళ్ళు, మరియొకదానికి నాలుగు తెల్లరాళ్ళు యున్నవి. ఎడమ మణికట్టుపై పసిరికలకు కాల్చిన గుర్తు యున్నది. ఆమె వద్ద యుండిన ఒక సంచిలో గళ్ళు కల నారపట్టుచీర, ఒక కాఫీకలరు బెడ్‌షీటు, పచ్చని కలరు జాకెట్టు యున్నవి. వెండి ... టుకు T N చాకలి గుర్తులున్నవి. ఒక చిన్న సంచిలో వెండి సున్నపు కాయ, ... కట్టెలు, కొంత చిల్లర యున్నవి.

చనిపోయిన పై వ్యక్తి గురించి వివరములు తెలిసిన తిరుపతి టౌన్ ఇన్‌స్పెక్టరు ... తెలుపవలసినదని ప్రార్థన.

తిరుపతి, 15—12—65.

బి. జయరాం, పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్, తిరుపతి టౌన్.

హిందూస్తాన్ ఏరోనాటిక్సు లిమిటెడ్

(ఇండియా గవర్నమెంటు సంస్థ)

హైదరాబాద్ డివిజన్

దిగువ ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. ADVT. NO. HAL/HD/229 గుమాస్తాలు/టైపిస్టులు.

అర్హత: మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైనది. పై పుస్తక టైపింగులో ... లోయర్ గ్రేడు లేదా పరిగణింపబడిన యూనివర్శిటీలో డిగ్రీ.

అనుభవము: 1—7—66 నాటికి: గవర్నమెంటు ఆఫీసులలోగాని, పారిశ్రామికసంస్థలలో గాని, ఆఫీసు మామూలు కరస్పాండెన్సు, ఫైల్సుకు సంబంధించి, కనీసము 2 సం. అనుభవము కలిగివుండవలెను. స్వయంగా కరస్పాండెన్సు చేయగలిగి నోట్సు, డ్రాఫ్టులు, తయారు చేయవలెను.

సెలెక్టుకాబడిన అభ్యర్థులు దిగువ జీతంస్కేలులో ఒకదానియందు చేర్చుకొనబడుదురు.

1. రు. 160—12—280—15—310.
2. రు. 130—8—210
3. రు. 100—6—160

2. ADVT. NO. HAL/HD/230 డ్రాఫ్ట్స్‌మెన్ 'బి'

జీతం స్కేలు: రు. 130—8—210.

అర్హతలు: మెకానికల్ డ్రాఫ్ట్స్‌మన్ షిప్‌లో ఐ. టి. ఐ. సర్టిఫికెట్టుతో ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసు.

అనుభవము: 1—7—66 నాటికి: పరిశ్రమలకు సంబంధించి పరిగణింపబడిన డ్రాయింగు ఆఫీసులో కనీసము 3 సం. ల అనుభవము. అనుభవంలేకుండా డిప్లమోహోల్డర్లు కూడా ఆలోచింపబడుదురు.

3. ADVT. NO. HAL/HD/231 డ్రైవర్లు:

జీతం స్కేలు: రు. 100—6—160.

అర్హతలు: 8 వ తరగతి. హెవీవ్యాట్ బండ్లకు ఎండార్సు చేయబడిన కరెంటు డ్రైవింగ్ లైసెన్సు కలిగివుండవలెను.

1—7—66 నాటికి అనుభవము: హెవీ వెహికిల్ డ్రైవరుగా 2 సం. ల అనుభవము కలిగి వుండవలెను. జన్సు, శ్రీ వీలరు [టెంపో] మోటార్ సైకిలు డ్రైవింగు కూడా తెలిసి వుండవలెను.

1. వయస్సు: పై ఉద్యోగములకు 1—7—66 తేదీకి 35 సం. లోపు వుండవలెను. [మాజీ సర్వీసు ఉద్యోగులకు సడలింపబడును].

2. కంపెనీ రూల్సుక్రింద అనుమతింపబడు డియర్‌నెస్ అలవెన్సు యితర అలవెన్సులు అదనంగా ఇవ్వబడును.

3. ఉద్యోగములకు దరఖాస్తులు సాదా కాగితంమీద ఒక్కొక్క ఉద్యోగమునకు విడివిడిగా పంపవలెను. టైపుచేసిపంపితే మంచిది. దరఖాస్తుతో దిగువ పూర్తి వివరములు తెలుపవలెను. 1. పూర్తి పేరు, అడ్రెసు, 2. వయస్సు [పుట్టిన తేదీ], 3. విద్యార్హతలు, 4. శిక్షణ పొందిన ట్రెయినింగు స్వభావము, ఇన్‌స్టిట్యూషన్ పేరు సమేతము, శిక్షణ కాలము, 5. పని స్వభావము, హోదా, వివిధ యజమానులవద్ద పనిచేసిన కాలము, జీతం [జీతం స్కేలుతో] అనుభవము, 6. కావలసిన కనీస జీతము, పనిలో చేరుటకు ఎంతకాలము కావలసినదీ తెలుపవలెను.

4. దరఖాస్తుతో అర్హతలు, అనుభవము, వగైరా రుజువుచేసే సర్టిఫికెట్లు, యోగ్యతా పత్రముల కాపీలు, ఒక గెజిటెడ్ ఆఫీసరుచే సక్రమంగా అటెస్టు చేయించి పంపవలెను. ఇంకను ఒక్కొక్క దరఖాస్తుతో 50 పైసలకు [వాపసు చేయబడదు] 1—7—66 తేదీకి పూర్వవుది కాకుండా క్రాసుచేసిన పోస్టలు ఆర్డరుకూడా "హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్"కు చెల్లింపబడేట్లుదరఖాస్తుతో జతపరచి పంపవలెను. సొమ్ము యితరత్రా ఏవిధముగా చెల్లించినను అంగీకరించబడదు. పూర్తి చేసిన దరఖాస్తు ఉంచిన కవరుమీద అడ్వర్‌టైజ్‌మెంట్‌నంబరు, దరఖాస్తుచేసిన ఉద్యోగం పేరు, స్పష్టముగా వ్రాసి పంపవలెను. అసంపూర్తి దరఖాస్తులు, గడువుతేదీ దాటివచ్చిన దరఖాస్తులు నిరాకరింపబడును.

5. గవర్నమెంట్, లేదా క్వాసి గవర్నమెంట్ ఉద్యోగులు దరఖాస్తు తమ అధికారుల ద్వారా పంపవలెను.

6. అంతా సమానంగా ఉన్నచో షెడ్యూల్డు కులాలు, తెగలకు, ప్రాధాన్య మివ్వబడును.

7. ప్రత్యేక సందర్భములలో అర్హతలు, అనుభవం, షరతులు సడలింపబడును.

8. ట్రావెలింగు అలవెన్సు యివ్వబడదు.

9. దరఖాస్తుదారులతో ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు.

10. ఏవిధంగా కాన్వాసింగ్ జరిగినను అభ్యర్థులు అనర్హులుగా చేయబడుదురు.

11. పై అన్నివివరములతో దరఖాస్తులు Personnel Officer, Hindustan Aeronautics Ltd., Hyderabad Division, Industrial Estate, Sanatnagar, Hyderabad-18. కు 25—7—66 లోపు చేరవలెను.

LOB

80 ఏండ్లుగ ఖ్యాతిగాంచినది



లిటిల్స్ ఓరియంటల్ బామ్
కీళ్లనొప్పులు
వాతనొప్పులు, బెణుకులు
తలనొప్పి
గుండెజలుబు
పంటినొప్పి
మున్నగువాటిని నివారించును



ఫోర్బ్సు ఫోర్బ్సు క్యాంప్‌బెల్ & కంపెనీ లిమిటెడ్ యొక్క

ఫోర్బ్సు

ఇంజనీరింగ్ సేల్స్ డివిజన్

సరస్వతి

4 నుండి 80 టన్నుల వరకు కెపాసిటీలు
ఎటవాలుగా వుండగలిగేవి, గియర్లు వున్నవి, మరియు గియర్లు లేనివి; మాద్యుకో గలిగే స్ట్రోక్ గలవి.

గ్రేడ్ 1 పవర్ ప్రెస్సులను అమ్ముతారు

తయారుచేయువారు : శ్రీ సరస్వతి ఐరన్ ఫౌండ్రీ, బెంగుళూరు.
మైసూరు స్టేట్ మినహా భారత దేశములో సోల్ డిస్ట్రిబ్యూటర్లు :
ఫోర్బ్సు ఫోర్బ్సు క్యాంప్‌బెల్ & కంపెనీ లిమిటెడ్ యొక్క
ఫోర్బ్సు ఇంజనీరింగ్ సేల్స్ డివిజన్
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ బిల్డింగ్, 151, మౌంట్ రోడ్, మద్రాసు-2

ఇప్పుడు

Cool Home

బహుళోపయోగపు 16"

FAN



వెల రు. 105/- ఎఫ్. ఒ. ఆర్. ఫరీదాబాద్
ఎక్సయిజు డ్యూటీ రు. 9/- అదనం
అమ్మకపు పన్ను వర్తించగలట్లు అదనం

అమెరికన్ యూనివర్సల్ ఎలెక్ట్రిక్ (ఇండియా) లిమిటెడ్.
సౌజన్యంతో-యూనివర్సల్ ఎలెక్ట్రిక్ కంపెనీ ఒవోస్సో-మిచిగన్-యు.ఎస్.ఏ.
40-ఎఫ్, కొన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ-1.
టెలిఫోన్ : 45086-89

రేడియో

శనివారం, జూలై 15
శక 1888-ఆషాఢ 26

హైదరాబాద్-ఎ 405.4మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, కార్యక్రమవివరణ, 6-10 భక్తిరంజని, 6-45 సూక్తిముక్తావళి, 7-00 తెలుగులో వార్తలు 7-15 సంగీతశిక్షణ, 7-30 వాద్యసంగీతం, 8-30 విజయవాడవలె, మధ్యాహ్నం: 12-30 కార్మికులకార్యక్రమము, 1-00 తరుణభారతి, 1-50 తెలుగులో వార్తలు, 3-30బాలానందం, సాయంత్రం: 5-30 స్థానిక ప్రకటనలు, 5-35 విజయవాడవలె, 6-15 ప్రాంతీయవార్తలు, 6-25 ప్రస్తుతాంశం, 6-30 వ్యవసాయిక విషయాలు, 7-00తెలుగులోవార్తలు, 7-15 దీక్ష, 7-25 ముఖ్యప్రకటనలు, 7-45 నాటిక, 8-40 చిత్రసీమ, 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 11-05 ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 89.42మీ

ఉదయం: 6-00 హైదరాబాద్ ఎ వలె, 11-45 సుబర్ద్మసంగీతం, మధ్యాహ్నం: 12-30 హైదరాబాద్ ఎ వలె, 2-10 గానసుధ, 1-20 లలితసంగీతం, 2-30 జయదేవుని గీతగోవిందము ఎండి శ్లోకములు అష్టపదులు, 3-30 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం: 5-30 హైదరాబాద్ ఎ వలె, 7-00 తెలుగులో వార్తలు, 7-15 హైదరాబాద్ ఏ వలె, 8-20 సుబర్ద్మ సంగీతం, 9-30 హైదరాబాద్ ఎ వలె, 10-35 ప్రసార సమాప్తి.

విజయవాడ-357.1మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6-10 భక్తిరంజని, 6-45 సూక్తిముక్తావళి, 6-50 వాద్యగోష్ఠి, 7-00 తెలుగులో వార్తలు, 7-15 సంగీతశిక్షణ, 7-30 పాలవెల్లి, మధ్యాహ్నం: 12-30 కార్మికుల కార్యక్రమము, 1-00 తరుణ భారతి, 1-50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5-30 స్థానిక ప్రకటనలు, 5-35 లలితసంగీతం, 6-05 వాద్యబృందం, 6-15 ప్రాంతీయవార్తలు, 6-25 ప్రస్తుతాంశం, 6-30 పంట సీమలు, 7-00 తెలుగులో వార్తలు, 7-15 దీక్ష, 7-25 ముఖ్యప్రకటనలు, 7-45 కొడుకు 8-00 కల్పలత, శ్రోతలు కోరిన పాటలు, 8-40 లలిత సంగీతం, 9-30 అఖిల భారత సంగీతకార్యక్రమము, 11-05 ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, మంగళగానం, 6-05 ఎ.వేదనాయకం, 7-30 సంగీతామృతం, 8-15 కె. వి. కృష్ణన్, 9-45 వాద్యసంగీతం, 10-00 ఎ. వేద నాయకం, 10-30 మధురగీతం, మధ్యాహ్నం: 12-00 జానకీనారాయణ్, 1-40 వాద్యగోష్ఠి, 2-10 సి. ఆర్.రంగనాథన్: వేణువు, 2-40 వి. సోమసుందరన్, 3-10 ఎ. వి. చెల్లమ్మాళ్ కృష్ణమూర్తి, సాయంత్రం: 5-00 సి. ఆర్. రంగనాథన్: వేణువు, 5-30వి. సోమసుందరం, 6-20 చిత్రగానం, 7-00 సంగీతమంజరి, 8-00 నాటిక, 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11-00 వాద్యగోష్ఠి, 11-30 కదంబం, 12-00 ప్రసార సమాప్తి.

మద్రాసు-బి. 211.3 మీ.

ఉదయం: 6-00 మద్రాసు ఎ వలె, 7-00 తెలుగులో వార్తలు, 7-15 సంగీతమంజరి, 7-30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం: 1-50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6-40 ఎ. వి. చెల్లమ్మాళ్ కృష్ణమూర్తి, 7-00 తెలుగులో వార్తలు, 7-15 చిత్రగానం, 7-30 గిరిమాలిక, 10-35 ప్రసార సమాప్తి.

విజయవాడ కేదారేశ్వరపేటలో పాలపొడి స్వాధీనం

విజయవాడ, జూలై 14 :- పట్టణ పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. వి. సింగరాజు, సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ అబ్దుల్ రషీద్ గార్లు 12 వ తేదీ సాయంత్రం కేదారేశ్వరపేటలోని ఒక ఇంటిపై దాడిచేసి పాలపొడి బస్తాలు, చిన్న టిన్నులు, సోయాబీన్సు టిన్నులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రు. 6 వేలు వుంటుందని అంచనా. ఇవి అన్నీ అమెరికా ఐక్య రాష్ట్రాలలోని మిషనరీ సంస్థ బీదా సంపన్నులకు బహుమతిగా ఇచ్చారు. పోలీసులు ఈ సందర్భంలో ఒకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

5 వ టౌన్ పోలీసుస్టేషన్ సబిన్స్‌పెక్టర్ శ్రీ అబ్దుల్ రషీద్ దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల ఈ పట్టణంలో పాలపొడికి గిరాకీ హెచ్చింది.

సభలు-సమావేశాలు

రేపల్లె, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, గవర్నమెంట్ వారిచ్చిన స్థలంలో నిర్మించబడి, లాం కొండలో శ్రీ స్వామివారి విగ్రహం తయారుచేయించి రేపల్లె తీసుకొని వెడుతున్న సందర్భంగా, తెనాలి పౌరుల ఆదరాభిమానాలతో, తెనాలిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జూలై 15 వ తేదీ సాయంత్రం 'పండిత సన్మానసభ' జరుగుతుంది. రాష్ట్ర సహకార శాఖమంత్రి శ్రీ తోట రామస్వామి సభను ప్రారంభిస్తారు. గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ మేడూరి నాగేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు.

* * *

శ్రీ మల్లాది రామకృష్ణ విద్యన్మహోన్నతిత 24 వ వర్ధంతి మహోత్సవములు జూలై 15, 16,17 తేదీలలో తెనాలి [సిద్దిపాడు] లో శ్రీ మల్లాది సూర్యశంకరశాస్త్రి గారి దేవస్థానమందు జరుగును.

వరంగల్ జిల్లాలో తీవ్ర క్షామం

పలుప్రాంతాలలో ప్రజల ఇక్కట్లు

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

వరంగల్లు, జూలై 14:- వరంగల్లు జిల్లాలో ఈ సంవత్సరం వర్షాభావంవలన తీవ్రమైన కరువుపరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. గతసంవత్సరం వర్షాలు సకాలంలో పడనందువలన వరి-రబ్బీ-పురాస పంటలు సరిగా పండలేదు. అధికారుల అంచనా ప్రకారం గతసంవత్సరం 35 శాతం పంట పండినట్లు తెలుస్తున్నది.

గత నెల 30 వ తేదీన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం వరంగల్లు జిల్లాకలెక్టర్ జనాబ్ యం. ఎ. హలీం అధ్యక్షతన జరిగింది. ఈ జిల్లాలో వారంరోజులలో వర్షములేకపోయినట్లయితే తీవ్రమైన కరువు ఏర్పడే ప్రమాదం ఉన్నదని అందుకు ప్రభుత్వం తక్షణ నివారణచర్యలు గైకొనాలని తీర్మానించబడింది.

రోహిణికార్తెలో పడేవర్షాలు రోహిణి, మృగశిర, ఆరుద్రకార్తెలు పోయినా ఇంతవరకు వర్షాలు కురియక పోయినందువల్ల పశువులకు, జనానికి త్రాగేనీటికి ఆందోళన పడవలసి వస్తున్నది. పశుగ్రాసం జనగామ-పరంగల్లు-మానుకోట ప్రాంతాలలో లేనందు వలన మేలకై పశువులు అల్లాడుతున్నవి. ఒక గడ్డికట్టధర వరంగల్లులో రు. 10-00 నుండి రు. 15-00 వరకు అమ్ముతున్నారు. ఈ తాలూకాలలో పశువులకు తాటికమ్మలు -మోదుగుఆకులు వేస్తున్నారు. రైతులు ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు.

ఒక అధికార వార్తప్రకారం ప్రభుత్వం పశువులమేతకొని ప్రజలకు సప్లయిచేస్తున్నట్లు తెలుస్తున్నది.

వరంగల్లు నగరానికి సంబంధించినంతవరకు నగరంలో నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు-గాసుసూనె వగైరా సరిగా సరఫరా చేయబడటంలేదు. రేషను షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సరఫరా చేసేవిధానం సరఫరాశాఖ ప్రవేశపెట్టినా చిల్లరవర్తకులు తమకు ఇచ్చిన కోటాననుసరించి పంపిణీ చేయటంలేదు. ఈ విషయం అధికారులదృష్టికి తెచ్చినా, వారు ఇంతకంటే మంచివిధానం ప్రవేశపెట్టే అవకాశమేదైనా ఉన్నట్లయితే తెలియపర్చవలసిందని ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది టోకువర్తకులు తమవద్ద ఉన్న బియ్యం నిల్వలను సరిగా ప్రభుత్వానికి ఇవ్వని కారణంగా నిల్వలు ఎంతవున్నదీ అధికారులకు తెలిసి రావటంలేదు. కొంతమంది పెద్దకారురైతులు కూడా తమవద్ద ఉన్న నిల్వల జాబితాను అందించక పోవటంతో అధికారులు తికమకపడుతున్నారు.

నర్సంపేట-జనగామ-మానుకోట వరకాల ప్రాంతాలలో పునాసపంట పూర్తిగా నాశనమై పోయింది. రైతులవద్ద ఉన్న కాస్త విత్తనాన్ని మట్టిలో పోసినారు. ఆ విత్తనం మొలిచి-మొలకపడిందానే తీవ్రమైన ఎండ ఆకు మాడిపోయింది. జిల్లాలో ఉన్న బావులలో చెరువులలో నీరు ఇంకిపోయింది.

వరంగల్లు నగరానికి కావలసిన నీరును సరఫరాచేసే ధర్మసాగరం చెరువులో కూడా 15 రోజులకు సరిపడే నీరుకంటే ఎక్కువ లేదని నగరపాలకసంఘంవారు అంచనా వేశారు. పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే రానున్న కొద్ది రోజులలో తీవ్రమైన క్షామం ఈ జిల్లాలో ఏర్పడగలదని భావిస్తున్నారు.

ఈ పరిస్థితిని రూపుమాపుటకు ప్రభుత్వం వెంటనే ఆహారధాన్యాలను అనగా-జొన్నలు, గోధుమలు, బియ్యం ఇతర జిల్లాలనుండి తరలించాలని, తక్కావీ సబ్సిడీ ఋణాల పంపకం వెంటనే చేయాలని, జిల్లాలో ఉన్న నిల్వలను ఇతర జిల్లాలకు, టోకువర్తకులు తరలించకుండా గట్టిచర్యలు గైకొనాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరువు నివారణపనులు వెంటనే ప్రారంభించాలనికూడా ప్రజలు కోరుతున్నారు.

రాజమండ్రి రోటరీ నూతన కార్యవర్గం

రాజమండ్రి, జులై 14:- రాజమండ్రి రోటరీ క్లబ్ అధ్యక్షుడు, సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవం 10వ తేదీన జరిగింది. శ్రీ ఎం. సుదర్శనం ముఖ్య అతిథిగా సభకు హాజరయినారు. డాక్టర్ ఎస్. ఎస్. ప్రకాశరావు కార్యదర్శి నివేదిక సమర్పించారు. జాతీయ రక్షణనిధికి రూ 1500 సమర్పింపబడినట్లు తెలిపారు. ఈ దిగువ నూతనకార్యవర్గం ఎన్నిక అయింది. శ్రీయుతులు హెచ్. వి. చౌహాన్: అధ్యక్షుడు, వి. వి. సుబ్బారావు: ఉపాధ్యక్షుడు, టి. ధామశేషు:కార్యదర్శి, పి. ఎస్. హంగల్: సహాయ కార్యదర్శి, జి. కె. అసవ:కోశాధికారి, టి. ఎల్. ఎన్. రెడ్డి, వై. స్వామిరావు, కె. ఆర్. భండారి, డాక్టర్ ఎం. ఇమాముద్దీన్, హెచ్. బి. వి. శర్మలు:డైరెక్టర్లు. (ప.ప్ర.)

ఆంధ్ర కేసరి కళాసమితి ప్రథమ వార్షికోత్సవం

విజయవాడ, జూలై 14:- స్థానిక పెదదండు హనుమంతరాయ గ్రంథాలయంలో యువజన ఆంధ్రకేసరి కళాసమితి ప్రథమ వార్షికోత్సవం జరిగింది. శ్రీ రామకృష్ణ స్వాగతం పలికారు. డాక్టర్ దమ్మాలపాటి రామారావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి, శ్రీ అమ్ముల విశ్వనాథ భాగవతులు, శ్రీ శివలెంకజనయ్య శాస్త్రి, ఎ. బి. ఆనంద్ ప్రసంగించారు.

దీర్ఘ యాత్ర

రాజమండ్రి, జూలై 14:-

నిరుసామాదారులకు త్వరగా ఉత్తరాలు అందడంలో తంతి-తపాలాశాఖవారు ఎన్నోపొరపాట్లు, క్రమక్రమంగా కలిగిస్తున్నా, ఇంకా ఆలస్యంగానే ఉత్తరాలు, చేరుతున్నాయి. ఈ 'ఆలస్యం' అనేది యింకాసంవత్సరాలు, నెలలుగామిడిచిపోలేదు. ఇందుకుతార్కాణంగా యీటీవల రాజమండ్రిలో ఒకవిచిత్రమైన ఉదంతం జరిగింది.

తిరుపూర్‌నుండి 'ఆంధ్రదత్' హోజైరీ వర్క్సు వారు 1959 ఫిబ్రవరి 14 వ తేదీన,రాజమండ్రిలోని హోజైరీవర్తకుడు శ్రీ యర్రా బసవరాజుకు ఒక కార్డు వ్రాశారు. ఆ కార్డు 7 సంవత్సరాల, 6 నెలలపాటు దీర్ఘప్రయాణంచేసి గత నెల 20వ తేదీన వారు శ్రీ బసవరాజుకు చేరింది.

విజయవాడ హోటళ్లకు ఉప్పుడు బియ్యం

విజయవాడ, జూలై 14:- విద్యుచ్ఛక్తి కోతవల్ల చిన్న పరిశ్రమలకు నష్టాలు కలుగుతున్నాయి. వీటి ప్రభావం ప్రజల జీవితంమీద బాగా కనిపిస్తున్నది.

చిన్న పరిశ్రమలు, సినిమాహాలులకు మాదిరిగానే హోటళ్ళకుకూడా విద్యుచ్ఛక్తి కోతవల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఉప్పుడుబియ్యానికి ఇటీవల తీవ్రమైన కొరత ఏర్పడి బస్తా రు 100 ల ధర వరకుపెరిగింది. విజయవాడ హోటల్ యజమానుల సంఘ ప్రతినిధివర్గం నిన్న బందరు వెళ్ళి జిల్లా సప్లయి అధికారిని కలుసుకొని తమ ఇబ్బందులు తెలియజేశారు. ఆయన 200 ల బస్తాల ఉప్పుడు బియ్యాన్ని హోటల్ యజమానులసంఘంవారికి విడుదలచేశారు.

మునిసిపల్ కార్పొరేషన్ విజయవాడ పౌరుల నిత్యోపయోగం నిమిత్తం 17 వందల క్వింటాలు పంచదారను విడుదలచేసినట్లు తెలుస్తున్నది. కాని ఈసారి పంచదార గుర్తింపు కార్డులపై గోధుమలనమ్మే ప్రతిపాదనలు మిత్తుంటారు.

విద్యుచ్ఛక్తి కోతవల్ల చాలా పరిశ్రమలతో పాటుగా పిండిమరలు కూడా రాత్రిపూట పనిచేస్తున్నాయి. ఒక సినిమాహాలువారు విద్యుచ్ఛక్తిఉత్పత్తియంత్రాన్ని నెలకొల్పుకున్నారు. యజమానులు కొందరు ఎయిర్ కండిషన్ సౌకర్యం తీసివేశారు.

వర్షాభావంవల్ల పశువులకు కావలసిన పచ్చిగడ్డి ఎక్కడా లభ్యం కావటంలేదు. గడ్డిమోపు ధర రు 10 లు మించి ఉన్నదాని అవుతున్నది. అందులో సుద్దపొడి, ఊకకలిపి అమ్ముతున్నారనికూడా పశుపోషకులు ఫిర్యాదు చేస్తున్నారు.

దక్షిణ రైల్వే

1966 జూలై 20 బుధవారం మొదలు నెం. లు 21 డవున్ 22 అప్ ఎయిర్‌కండిషన్డ్ నడుపన్ ఎక్స్‌ప్రెస్‌లు దిగువ చూపిన కొత్తవేళలకు నడుస్తాయి.

నం. 21 డవున్.			నం. 22 అప్.
గం. ని:			గం. ని
20-00	పోక : మద్రాస్ సెంట్రల్	రాక :	11-00
03-20	రాక : విజయవాడ	పోక :	02-35
03-35	పోక :	రాక :	02-20
11-10	రాక : న్యూఢిల్లీ	పోక :	19-10

ఇందువిషయములో నం. లు 37, 39, 46 ఎక్స్‌ప్రెస్ బండ్లు, నం. లు 429, 71, 72, 76, 79 ప్యాసెంజరు బండ్ల వేళలు కొన్ని మధ్య సెక్షన్లలో మాత్రము కొద్దిగ మార్చబడినవి. గమ్యస్థానములలో ఈ బండ్ల వేళలలో ఎట్టి మార్పును లేదు. వేళల వివరములు స్టేషన్ మాస్టర్ల వద్దనుండి తెలిసికొనవచ్చును.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.

నీరు

ఎంత లోతునుంచైనా!

'మైయర్స్' డీప్‌వెల్ ఎజెక్టో పంపుతో ఎంత లోతునుంచైనా మీరు నీరుని పొందవచ్చును. ఎత్తుమీద ట్యాంకులను కట్టవలసిలేకుండా, నేల మట్టముమీద అమర్చినచో, నీరు లభ్యమగు చోటునుంచి, మీకు కావలసిన స్థలములకు నీటి సరఫరా చేస్తాయి. వాటి, 300 నుంచి 5000 జిపిహెచ్ కెపాసిటీతో అనేక అవసరములకు తగివున్నవి. 1½" వ్యాసముగల లోతుగా త్రవ్విన గొట్టాల నూతులకు కూడా ఆదర్శమైనవి.

వాటర్ సప్లై స్పెషలిస్ట్స్ ప్రై. లి.
A??-MV. 2670-74. మహేంద్ర రోడ్డు, సికింద్రాబాద్ (ఎ.పి.)

మైయర్స్

లేక

వాస్ప్

ఆటోమేటిక్ ఎలక్ట్రిక్

పంపులు

ప్రతి పనికి తగినవి

OWS-28

సీమెన్స్ నుంచి-పూర్తి రేంజ్ స్విచ్‌గియర్...



కంట్రోల్ డివైసెస్-ఈ సిరిస్‌లో ఒక ముఖ్యమైన స్విచ్‌గియర్ కాంపొనెంట్

గ్యారంటీగా నమ్మకంగా వుంటుంది మరియు చాలా కాలం మన్నికతో, ఖచ్చితంగా పని చేస్తుంది. కంట్రోల్ డివైసెస్ నమ్మకంగా పనిచేయవలసిన ఆవశ్యకతను గుర్తించి వాటి డిజైన్, నిర్మాణములలో దుమ్ము, తేమ, నూనె చొరకుండా వుండుటకు సీమెన్స్ ప్రత్యేక శ్రద్ధ వహించిరి-ఉదాహరణ. పుష్-బటన్‌కు ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడిన డయాఫ్రమ్ సీల్ వుంది.

వివిధ పనులకు, పుష్-బటన్ కె 217, పైలట్ లాంప్ కె 226 ఎల్ మరియు లిమిట్ స్విచ్ కె 244 సీమెన్స్ కంట్రోల్ డివైసెస్ యొక్క రేంజ్‌లో వుంటాయి.



పుష్-బటన్ లోపల డయాఫ్రమ్ సీల్‌తో సంపూర్ణ రక్షణ.

ఇతర ఉత్తమ లక్షణములు:

- ఎక్కువ ప్రవాహముతో రాపిడి వుండుటకు వెండి పూయబడిన కాంటాక్ట్‌లు.
- ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వుంటుంది (ఉదాహరణ. గంటకు 3000 స్విచ్చింగ్ సైకిల్స్ వరకు లిమిట్ స్విచ్ పని చేయును).
- కాంటాక్ట్ ఏక్యురెసీ చాలా బాగుంటుంది (ఉదాహరణ. లిమిట్ స్విచ్ యొక్క ఏక్యురెసీ 0.01 మి.మీ. వుంటుంది.)
- ఈ కంట్రోల్ డివైసెస్ విడిగా కాని లేక పుష్-బటన్ స్టేషన్‌గా గాని లేక అన్ని రకాలైన మెషినరీ, మెషిన్ టూల్స్, స్టార్టర్ కాంబినేషన్స్ మొదలగు వాటికి అనుగుణంగా వుండే వివిధరకములైన ఎంక్లోజర్‌లలో గాని లభిస్తాయి.
- లాక్ చెయ్యగలిగే రకపు పుష్-బటన్‌లు కూడా లభిస్తాయి.

ఈ కూపన్‌ను నింపి సీమెన్స్, 34, ఎర్ సాలిమన్ రోడ్, బొంబాయి-1కు పోస్ట్ ద్వారా పంపండి.

కంట్రోల్ డివైసెస్ గురించి నాకు వ్రతమును పంపండి

పేరు ____
కంపెనీ ____
____
అడ్రెస్ ____
____

...లో అనుమ పంపవలెను.

ఉవాడ-3.

SIEMENS INDIA

సీమెన్స్ ఇంజనీరింగ్ & మేన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
అహమదాబాద్ . బెంగుళూరు . బొంబాయి . కలకత్తా . హైదరాబాద్ . లక్నో . మద్రాస్ . నాగపూర్ . న్యూ ఢిల్లీ . పాట్నా . రూర్‌కేలా . త్రివేండ్రమ్ . విశాఖపట్నము.

హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు అధికారంపొందిన డీలర్లు :
పత్తి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. 87 సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్



ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్ షిప్

లండన్, జూలై 14:— జూలీ రిమెట్ ట్రోఫీకై ఇప్పటికి జరుగుచున్న ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్‌షిప్పులో, ఇటలీ, చైలీను 2—0 గోల్సుతో ఓడించింది. ఈ టోర్నమెంటులో పాల్గొంటున్న జట్లలో ప్రముఖమైన వాటిల్లో, ఒకటిగా ఇటలీ ఎంచబడుతున్నది.

ఇతర పోటీలో, అర్జెంటీనా, స్పెయిన్‌ను 2—1 గోల్సుతో, పోర్చుగల్, హంగెరీని 3—1 గోల్సుతో ఓడించాయి.

మొదటి రౌండ్సులో పోర్చుగల్ ఆడటం ఇదే ప్రథమం. యూరపు ఫుట్ బాల్ జట్లలో హంగెరీ పేరుగాంచింది. ఈ కారణంగా పోర్చుగల్ విజయం తారుమారు ఫలితంగా ఎంచబడ్డా నిన్నటి ఆటరీత్యా వారు గెల్వటంలో అబ్బురంలేదు.

స్పెయిన్ మీద ఆడిన తీరుగనిబట్టి, అర్జెంటీనా జట్టు బలీయమైన వాటిలో ఒకటిగా ఎంచాలని అభిజ్ఞుల అభిప్రాయం.

రహీం ఫుట్ బాల్

హైదరాబాద్, జూలై 14:— రహీం ఫుట్ బాల్ టోర్నీలో నిన్న, హైదరాబాద్ టెలిఫోన్సు, హైదరాబాద్ స్పోర్టింగ్‌ను 2—1 గోల్సుతో, గ్రాస్‌హాపర్స్, అప్సిలరీ సెంటరును అదే స్కోరుతో ఓడించారు.

నిన్నటి గెలుపుతో, హైదరాబాద్ టెలిఫోన్స్ తిరిగి ప్రథమస్థానంలోకి వచ్చారు. 7వ నిముషంలోనే హైదరాబాద్ స్పోర్టింగ్‌కు అజ్మాల్ గోలుచేసాడు. దీంతో, టెలిఫోన్సు ఆటను ఉద్వేగంగా సాగించి, సెంటర్ ఫార్వర్డ్ ఫైయిన్ ద్వారా గోలుచేసి, స్కోరు సమంచేసారు. తర్వాత ఆట సమఉజ్జీగా చాలాసేపు జరిగింది. విరామం తర్వాత రెండవ నిముషంలో, తిరిగి సెయిన్ మరొకగోలుచేసి, టెలిఫోన్సుకు విజయం తెచ్చాడు.

ఇంతవరకు రహీంలీగులో హైదరాబాద్ టెలిఫోన్సు ఓడలేదు.

స్టేట్ బ్యాంకు టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 14:— ఇక్కడ హైదరాబాద్ వై. ఎం. సి. ఏ. లో జరుగుచున్న స్టేట్‌బ్యాంక్ అంతర్‌సర్కిల్ టేబుల్ టెన్నిస్‌లో ఫలితాలు:

హైదరాబాద్—అహమ్మదాబాద్ 5—2, ఢిల్లీ—సబ్సిడియరీస్ 5—3., కలకత్తా—అహమ్మదాబాద్ 5—0.

ఇంజక్షన్ శిక్షణ కోర్సు
అక్కర్లేని వ్యవధిలో, నూతన పద్ధతులలో శిక్షణ పొందండి.
వివరములకు Rs.1.00 పంపండి.
ఆయుర్వేద ఇంజక్షన్ శిక్షణ కేంద్రము.
Phone: 74693
డా॥ డి. హనుమంతరావు
1767 మహంకాళిస్ట్రీట్, సికింద్రాబాద్ ఏ.పి.

రు. 25 లక్షల ఖర్చుతో సహాయ కార్యక్రమం

—నెల్లూరుజిల్లా కలెక్టరు వివరణ

[మన విలేఖరి]

నెల్లూరు, జూలై 14:— వెనుకబడిన మెట్ట ప్రాంతాలలో పరిస్థితులు ఆశాజనకంగా లేనప్పటికీ అనావృష్టి బాధిత ప్రాంతాలలో ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వము అన్నివిధాలా కృషిచేస్తున్నదని నెల్లూరు జిల్లా కలెక్టరు శ్రీ ఎస్. కె. మురళీధరరావు 12వ తేదీన ఇక్కడన్నారు. క్షామసహాయ కార్యక్రమంపై ఆయన ఇక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు.

రూ. 25 లక్షల వ్యయంతో అనావృష్టి బాధిత ప్రాంతాలైన కనిగిరి, పొదిలి, దరిశి తాలూకాలలో సహాయ కార్యక్రమాలుఅనులుతోస్తున్నవని. ఇందులో రూ. 17 లక్షలు వంపిణీ చేయబడినవని ఆయన తెలిపారు.

బావుల తవ్వకం, గ్రామీణరోడ్ల నిర్మాణం ఇత్యాది కార్యక్రమాలద్వారా బీద వారికి ఉద్యోగవసతి సౌకర్యం కల్పింపబడినదన్నారు. రూ. 6 లక్షల మేరకు భూమి శిస్తు రెమిషన్ క్రింద మంజూరు చేయబడినదన్నారు. ప్రస్తుత శిస్తు వసూళ్ళేమీ చేయకుండా రూ. 4.86 లక్షలమేరకు బాకీలు కూడా రద్దుచేయబడినవన్నారు. భూమి, విద్యు, పన్నులు వసూళ్ళు రూ. 2.50 లక్షలమేరకు వాయిదా వేయబడినట్లు కలెక్టరు పేర్కొన్నారు.

సహాయ కార్యక్రమాలతో రూ. 8.85 లక్షల మేరకు తక్కావీ ఋణాలు మంజూరు చేయబడినవన్నారు. పి. డబ్ల్యు. డి. రోడ్లు, భవనాలు, జిల్లాపరిషత్, పంచాయతీ పనులు చేపట్టే కార్యక్రమాలు కూడా సహాయ కార్యక్రమంలో ఉంచన్నారు.

జిల్లాలో ఏర్పడిన వర్షాభావం ప్రజలకు ఆందోళన కలుగజేస్తున్నదని కలెక్టరు అంగీకరించారు. పై తాలూకాలలో కనిగిరి ప్రజల మంచినీటి అవసరాలకై లారీ పంపబడినదని చెప్పారు.

జిల్లా క్షామసహాయ సంఘం ప్రతిపాదనలను మంజూరు చేయవలసినదిగా తాను ప్రభుత్వానికి వ్రాసినట్లు చెప్పారు.

అనావృష్టి తాలూకాలకు కేటాయించిన 800 లో 367 బస్తాల గోధుములు 20,154 మందికి పంచబడినవన్నారు. 170 బస్తాల పాలపొడి కూడా పంపిణీచేయబడినదని చెప్పారు. జూన్, జూలై నెలలకు 1203 బస్తాల బియ్యం ఈ మెట్ట తాలూకాలకు కేటాయింపబడినట్లు చెప్పారు.

నెల్లూరు పట్టణ ప్రజలకు బియ్యం క్రమంగా అందేటట్లు చూడగలమన్నారు.

విపణి వీధి

మద్రాసుమార్కెట్

మద్రాస్, జూలై 14:—

వెండి 1 కిలో గ్రాం.		353.00
చిల్లర 10 గ్రాములు		3.60
వేరుశనగ కెర్నల్స్ 80 క్వి. జి. యస్.		176.00
వేరుశనగనూనె ఎక్సైజ్ పన్నుతో మద్రాస్ గోడౌన్‌పద		444.00
తిరువల్లూరు ఆముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసు గోడౌన్		335.00
కొబ్బరినూనె 16.06 క. జి. ఎస్.		76.50
వేరుశనగనూనె కేక్	72కె జి ఎస్	49 00

Klin
క్లిన్
కాటన్ శిల్కు టెరిలిన్ బట్టలు ఉతుకుటకు ఉత్తమమైన బ్లూ పౌడరు
నేతా ప్రొడక్ట్సు—విజయవాడ

విజయవాడ — శేష్ మహల్ లో

ఆంధ్రలో ముఖ్యకేంద్రములలో అతి త్వరలో విడుదల

KISHORE KUMAR
MUMTAZ
I. S. JOHAR
BRIGHT FILMS
LADKA LADKI
LYRICS RAJINDER KRISHAN
MUSIC MADAN MOHAN
STORY, SCREENPLAY & DIALOGUE HARGOBIND
DIRECTION SOM HAKSAR

లడ్కా - లడ్కీ
కిషోర్ కుమార్, I.S జోహార్
ముంతాజ్ — పద్మా విడుదల

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

803202

Regd. No. [illegible]

సంపుటి : 31 సంచిక : 192 విజయవాడ 16-7-1966 శనివారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

విదేశాలకు బర్హి పింఛాలు

న్యూఢిల్లీ, జూలై 15:— మన దేశం నుంచి ప్రతిసంవత్సరం 20 లక్షల నెమలికన్నులు ఎగుమతి అవుతున్నాయి. వీటివల్ల రూ 140,000 ల ఆదాయం వస్తోంది. జపాను, అమెరికా, ఫ్రాన్సు, హాలండులు వీటిని ఎక్కువగా కొంటున్నాయి. వీటిని అలంకారవస్తువుల్లో, విచిత్ర వస్తువుల్లో ఉపయోగిస్తారు. వీటిని ఇంకా ఎక్కువ ఎగుమతి చెయ్యవచ్చుగాని ఈవ్యాపారం కోసం నెమళ్లను చంపుతారని భయం. నెమలి భారతదేశానికి జాతీయ విహంగం.

వచ్చే ఐదునెలల్లో ఇండియాకు 30 లక్షల టన్నుల ధాన్యం అవసరం

అమెరికా సాధ్యమైనంతవరకు సహాయపడుతుందని శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ హామీ

భవిష్యత్ అవసరాలకు కొత్త ఒప్పందాలు: ఎరువుల ఉత్పత్తి లక్ష్యంపట్ల హర్షప్రకటన

న్యూఢిల్లీ, జూలై 15:— భారత దేశానికి ఈ సంవత్సరంలో మిగతాభాగానికి 25 లక్షల టన్నులనుంచి 35 లక్షల టన్నుల వరకు ఆహారధాన్యాలు కావలసివుండవచ్చునని, ఇండియాకు ఆహారధాన్యాల సరఫరా విషయంలో అమెరికాలో లభ్యమయ్యే ధాన్యాన్ని బట్టి తాము శక్తివంచనలేకుండా సహాయం చేయగలమని అమెరికా వ్యవసాయ మంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ నేడిక్కడ ప్రకటించారు.

శ్రీ ఫ్రీమన్ నేడు ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం, ప్రణాళికా మంత్రి శ్రీ అశోక్ మెహతా, భారత ప్రభుత్వసీనియర్ అధికారులతో నాలుగు గంటలసేపు చర్చలు జరిపిన పిదప విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ఇండియా వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధిసాధనకు చేస్తున్న కృషికి అమెరికా తన సహాయాన్ని కొనసాగించగలదని అన్నారు.

వచ్చే నాలు గైదు నెలలకు ఎంతధాన్యం దిగుమతి చేసుకోవాలో సాధారణంగా చర్చించామని, బహుశ 25 — 30 లక్షల టన్నుల ధాన్యం కావలసివుంటుందని ఆయన అన్నారు.

ప్రస్తుత వ్యవసాయ సంవత్సరానికి పి. యల్. 480 పథకంక్రింద అమెరికానుంచి ఈ యేడాది మొత్తం దిగుమతులు ఒక కోటి టన్నులనుంచి కోటి 10 లక్షల టన్నులవరకు వుండవచ్చునని ఆయన అన్నారు.

ముందుముందు దిగుమతుల వివరాలను, వ్యవధిని గురించి చర్చించవలసి వుందని, అయినా కొన్ని అవసరా లుంటుంటవని శ్రీ ఫ్రీమన్ అన్నారు.

ఈ సీజన్‌లో వర్షాల పరిస్థితి, ఆహారోత్పత్తి సమగ్ర వివరా లింకా తెలియలేదు గనుక ఈ దశలో దిగుమతుల వివరాలను అంచెనావేయడం కష్టమని అమెరికా వ్యవసాయమంత్రి అన్నారు.

తాను జరిపిన సంభాషణల గురించి శ్రీ ఫ్రీమన్ వివరిస్తూ, ఎరువుల ఉత్పత్తిని పెంచే విషయాన్ని కూడా కేంద్ర మంత్రులతో చర్చించామని, తాము కొన్ని సూచనలు చేశామని, ఇవి సహాయకారిగా వుండవచ్చునని అన్నారు.

పి. యల్. 480 రూపాయి నిధుల వినియోగం సంగతిని చర్చించలేదని శ్రీ ఫ్రీమన్ అన్నారు.

ఇండియా కృషికి ప్రశంస

వచ్చే సంవత్సరంలో 9 కోట్ల 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను, 1970 — 71 నాటికి 40 లక్షల టన్నుల ఎరువులను ఉత్పత్తి చేసే లక్ష్య సాధనకృషి తన కెంతో నచ్చిందని, ఈ లక్ష్యాలు సాధించబడగలవనే ఆశిస్తున్నానని శ్రీ ఫ్రీమన్ అన్నారు.

గత సంవత్సరం వర్షాభావంవల్ల ఏర్పడిన పరిస్థితిని భారతప్రభుత్వం చక్కబరచిన సంగతిని శ్రీ ఫ్రీమన్ ప్రస్తావించి, 20 ఏళ్ల క్రితం ఇట్టి వర్షాభావం పరిస్థితి ఏర్పడివుంటే దేశమంతా క్షామం ఏర్పడి లక్షలాది ప్రజలు మరణించేవారని, కలిసి పనిచేయడంవల్ల ఇప్పు డట్టి పరిస్థితి ఏర్పడలేదని అన్నారు.

అమెరికా సంవత్సరంలోపల ఇండియాకు ఆరువందల నౌకలలో 90 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రవాణాచేసిందని, పి. యల్. 480 పథకం ప్రారంభించిన పదేళ్లలో అమెరికా ఇండియాకు నాలుగుకోట్ల పదిలక్షల టన్నుల ధాన్యాలను పంపిందని శ్రీ ఫ్రీమన్ తెలిపారు.

'స్వాతంత్ర్యంకోసం ఆహారం'

పి. యల్. 480 పథకంస్థానే ప్రవేశపెట్టబడనున్న 'స్వాతంత్ర్యంకోసం ఆహారం' అన్న కార్యక్రమం గురించి అమెరికా వ్యవసాయ మంత్రి ప్రస్తావించారు.

ఈ కొత్త కార్యక్రమం క్రింద అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఆహారధాన్యాల ఖరీదును దీర్ఘకాలిక ఋణం ప్రాతిపదికగా డాలర్ల రూపంలో చెల్లించాలని, ఈ ఋణం చెల్లింపు నిబంధనలు కూడా చాలా ఉదారమైనవని, ఇక వడ్డీకూడా చాలా తక్కువేనని, ఈ ఋణాన్ని 40 ఏళ్లలో రెండున్నర శాతం వడ్డీతో చెల్లించాలని శ్రీ ఫ్రీమన్ వివరించారు.

అమెరికా నుంచి ధాన్యం దిగుమతుల ఖరీదును ప్రస్తుతం చెల్లిస్తున్న పద్ధతివల్ల అమెరికాకు, దిగుమతి చేసుకునే దేశాలకు కూడా ఎన్నో ఇబ్బందు లున్నవని, అందువల్ల అమెరికా ఆహార ఎగుమతుల మూల విధానాన్ని మార్చవలసి వచ్చిందని ఆయన వెల్లడించారు.

తాను ఐదేళ్ల క్రితం వ్యవసాయశాఖ మంత్రి అయినప్పటినుంచి అమెరికాలో గోధుమ సరఫరాల పరిస్థితి విచిత్రంగా మారిందని శ్రీ ఫ్రీమన్ అన్నారు.

వాడపల్లివద్ద సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణావశ్యకత

మంత్రికి శాసనమండలి సభ్యుని విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 15:— నల్గొండ జిల్లాలో మిర్యాలగూడా తాలూకాలో గల వాడపల్లి వద్ద ప్రభుత్వరంగంలో ఒక సిమెంటు ఫ్యాక్టరీని నెలకొల్పవలసిన అవసరం ఉందని శాసనమండలి సభ్యుడు శ్రీ సి. హెచ్. శంకరరావు రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంలో శ్రీ శంకరరావు, మంత్రికి ఒక మెమోరాండం సమర్పించారు. సిమెంటు ఫ్యాక్టరీ స్థాపనకు వాడపల్లి అనువైన ప్రదేశమని, నాగార్జున-సాగర్ డామ్ నిర్మాణానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తన మెమోరాండంలో తెలిపారు.

మెమోరాండం ప్రతులు ముఖ్యమంత్రికి, ప్రధానికి, కేంద్ర పరిశ్రమల మంత్రికి కూడా పంపబడినవి.

వియత్నామ్ వ్యవహారం :

ప్రధాని ఇందిర సూచనల పట్ల జాన్సన్ హర్షం

వాషింగ్టన్, జూలై 15:— వియత్నామ్‌లో శాంతిస్థాపనకై జెనీవాసభను ఏర్పాటుచేయాలని సోవియెట్‌యూనియన్‌కు ప్రధాని ఇందిరాగాంధివిజ్ఞప్తి చేయడంపట్ల ప్రెసిడెంట్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని హెరాల్డు హోల్టు హర్షాన్ని ప్రకటించారు.

ఉత్తరవియత్నామ్ చర్చలకు ఎప్పుడు సంసిద్ధతను వెలిబుచ్చినప్పటికీ జెనీవా సమావేశంలో అమెరికా పాల్గొన గలదని ఆస్ట్రేలియా ప్రధానితో ప్రెసిడెంట్ జాన్సన్ చర్చల అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో స్పష్టం చేయబడింది.

ప్రస్తుత పరిస్థితులలో జెనీవాసభనుఏర్పాటు చేయడంపట్ల సోవియట్ యూనియన్ విముఖతను ప్రదర్శిస్తున్నట్లు మాస్కోనుండి వార్తలు వస్తున్న సందర్భంలో ఈ ప్రకటన వెలువడింది.

జెనీవాసభను ఏర్పాటుచేయాలని సోవియట్ యూనియన్‌కు నచ్చజెప్పడానికి ఇందిరాగాంధి చొరవతీసికొన్నందుకు వీరు హర్షాన్ని వ్యక్తం చేశారు.

వారంరోజులక్రిందట వియత్నామ్‌పై ఇందిరాగాంధి ప్రతిపాదనలుచేసిన అనంతరం ప్రెసిడెంట్ జాన్సన్ వ్యాఖ్యానించటం ఇదే మొదటిసారి.

సంప్రతింపులద్వారా గౌరవప్రదమైన శాంతినిస్థాపించి వియత్నామ్‌లో వీలయినంతత్వరలో యుద్ధాన్ని పరిసమాప్తంచేయడమే అమెరికా ఆస్ట్రేలియాలక్ష్యమని స్పష్టంచేయబడింది.

రెండు వారాలలో ఆస్ట్రేలియా ప్రధాని, ప్రెసిడెంట్ జాన్సన్‌ను కలుసుకోవడం రెండవ సారి.

సుబ్రహ్మణ్యంతో 100 నిమిషాలపాటు ఫ్రీమన్ చర్చ

న్యూఢిల్లీ, జూలై 15 :— అమెరికా వ్యవసాయ మంత్రి ఆర్‌విల్లీ ఫ్రీమన్ నేటి ఉదయం కేంద్ర ఆహారమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం, ప్లానింగ్‌మంత్రి శ్రీ అశోకమెహతాను కలిసికొని 100 నిమిషాల సేపు మాట్లాడారు. చర్చలలో సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

తరువాత మధ్యాహ్నం కూడా చర్చలు కొనసాగాయి.

మరి రెండు అమెరికన్ విమానాల కూల్చివేత

ఉత్తర వియత్నాంలో

హాంగ్‌కాంగ్, జూలై 15 :— హనోయ్‌కి ఆగ్నేయంగా హాంగ్‌యెన్ ప్రాంతంలో నిన్న ఉత్తర వియత్నాం విమానాలు రెండు అమెరికన్ జెట్ విమానాలను కూల్చివేశాయి.

వీటితో ఇప్పటికి మొత్తం 1200 అమెరికన్ విమానాలను కూల్చివేసినట్లు ఉత్తర వియత్నాం వార్తాసంస్థ ప్రకటించింది.

చిత్రజగత్తు



'అమ్మాయ్! మామయ్య సర్కస్ నేర్చుకున్నాడేవ్!'

'చవట్! నోర్మూయ్! బస్సులో వచ్చివచ్చి [illegible].'

శుక్రవారంనాడు గుంటూరులోని భారతీయ వాణిజ్యమండలిరజతోత్సవాలలో కేంద్రసరఫరాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య ప్రసంగిస్తున్న దృశ్యం

ధరలను అరికట్టకపోతే కఠినచర్యలు తప్పవు

వాణిజ్యమండలులబాధ్యత: గుంటూరు రజతోత్సవ సభలో మంత్రి శ్రీ కె. రఘురామయ్య హెచ్చరిక

[ఆంధ్రప్రభ ప్రతినిధి] గుంటూరు, జూలై 15 :— నిత్యావసర వస్తువుల ధరలు పెరుగకుండా వాణిజ్య మండలులు తగిన కట్టుదిట్టమైన చర్యలు గైకొనాలనీ, యీ చర్యలు తీసికొనని పక్షంలో ప్రభుత్వం జోక్యం కల్పించుకొని ధరల స్థాయిని క్రమబద్ధం చేయడంలో కఠినమైన చర్యలు చేపట్టవలసివస్తుందని నేటి ఉదయం యిక్కడ భారత వాణిజ్యమండలి రజతోత్సవాలకు ప్రారంభోత్సవంజరుపుతూ కేంద్ర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ రఘురామయ్య ప్రసంగిస్తూ, ధరలస్థాయికనుగుణ సక్రమంగా స్పష్టమయితే వాణిజ్యమండలి సూచనల మేరకు ప్రభుత్వం రకరకాల నిత్యావసర వస్తువుల ధరలపై కంట్రోలు రద్దు చేయడానికి అస్కారముండగలదని కూడాఅన్నారు.

రూపాయి విలువతగ్గింపు విషయంగురించి మంత్రి శ్రీ రఘురామయ్య ప్రస్తావిస్తూ ధరలను తగ్గించేనిమిత్తమే రూపాయివిలువ తగ్గించబడిందని, అంతేగాని,ధరలను పెంచడానికికాదనీ, ఈ విషయాన్ని వాణిజ్యవర్గాలవారు బాగా గుర్తుంచుకోవాలనీ అన్నారు.

రూపాయి విలువతగ్గించిన కారణంగా అమెరికాకు భారతదేశం అమ్ముడుపోతున్నదని అనుకోవడం అవివేకమని, భారతదేశానికి అమెరికా చేస్తున్న సహాయంపట్లఎంతో కృతజ్ఞత చూపవలసివున్నదని మంత్రి శ్రీ రఘురామయ్య నేడిక్కడ చెప్పారు.

ప్రపంచబ్యాంకు సంహాయమైనే, భారతదేశం రూపాయివిలువను తగ్గించిందని, అలా జరిగి నందువల్లనే ప్రపంచబ్యాంకు భారతదేశానికి స్వేచ్ఛగా ఋణాలు ఇవ్వగలుగు తుందని ఆయన స్పష్టంచేశారు.

ఈ రజతోత్సవాలకు భారత వాణిజ్యమండలి పారిశ్రామిక ఫెడరేషన్ సెక్రటరీ—జనరల్ శ్రీ జి.ఎల్.భన్సాల్ అధ్యక్షతవహించారు. ఆయన ప్రసంగిస్తూ ఆహారం, ఎరువులు మున్నగువాటి కొరతలవల్ల ఏర్పడిన సమస్యలతో నేడు మనదేశం సతమతమగుతున్నదని, పారిశ్రామికంగాఅభివృద్ధి చెందే మార్గాన్ని అన్వేషించాలని, దేశ ప్రగతిని పారిశ్రామికంగా పెంపొందించాలనీ అన్నారు. దేశంలో వున్నసమస్యలను పరిష్కరించడానికిసుందు, సంతాననిరోధం జరగాలని, జనాభా తగ్గుదల జరిగినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందగలదని శ్రీ భన్సాల్ చెప్పారు. ఈ విషయంపై ఫెడరేషన్ కుటుంబ నియంత్రణ శాఖను ప్రత్యేకంగా నెలకొల్పినదని, వివిధ పరిశ్రమలలో పని చేసే వర్కర్లకు ఉపయోగార్థం ఈ పథకం అమలు జరుపబడుతున్నదని శ్రీ భన్సాల్ చెప్పారు.

ఈ విషయంలో వాణిజ్య మండలులు తగువిధముగా చర్యలు తీసుకోవాలనికూడా ఆయన సూచించారు.

గోల్డెన్ టుబాకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ [illegible] సర్వీసెస్ సావనీర్‌ను ఆవిష్కరిస్తూ జాతీయంగా [illegible] దేశాన్ని ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం అంత సులభతరమైన విషయంకాదని అన్నారు. విదేశమారకద్రవ్యం దృష్ట్యా ప్రతిఉత్పత్తిదారూ రూపాయిలను కూడా ఆర్జించడానికి ప్రయత్నించేయాలని ఆయన చెప్పారు.

మద్రాసునందలి అమెరికన్ కాన్సల్ శ్రీ [illegible] మాట్లాడుతూ భారత దేశ వాణిజ్యాభివృద్ధిపట్ల అమెరికా ఎక్కువ ఆసక్తి చూపుతున్నదని చెప్పారు.

గుంటూరులోని భారతవాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ సుద్దపల్లి రంగనాథశాస్త్రి [illegible] శ్రీ రఘురామయ్యను సాదరంగా స్వాగతించియుతూ [illegible]

(మిగతా 3 వ పేజీలో)

ఉప్పుడు బియ్యం తయారీ పైనిషేధం

ప్రభుత్వ ఉత్తరువు

హైదరాబాద్, జూలై 15:— రాష్ట్ర ప్రభుత్వం 1966 ఆంధ్రప్రదేశ్ ఉప్పుడు బియ్యం[తయారీ నిషేధ] ఉత్తరువును జారీచేసింది. ఈ ఉత్తరువు రాష్ట్రమంతటా వర్తిస్తుంది. వెంటనే అమలులోనికి వస్తుంది. డిసెంబరు 31వ తేదీవరకు, ఈ తేదీతోసహా, అమలులో ఉంటుంది.

ఫలానామొత్తానికని జిల్లా కలెక్టరు ఇచ్చిన నిర్దిష్ట అనుమతి ఉత్తరువు మేరకు మించి యెవర్యూ మొదటి లేకరెండవపైరులకు చెందిన వడ్ల లేక మరేతక బియ్యమును ఉప్పుడు బియ్యముగాక అటుకులుగా మార్చుటగాని లేక ప్రయత్నించుటగాని, అట్టి ప్రయత్నానికి సహకరించుటకాని చేయరాదని యీ క్రొత్త ఉత్తర్వు ఆదేశించు చున్నది.

బంగారు కంట్రోలు ఉత్తర్వు సవరణ

త్వరలోనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ, జూలై 15:— బంగారు కంట్రోలు ఉత్తర్వు పూర్తిగా ఉపసంహరించబడక పోయినప్పటికీ, 14 కారట్‌కంటెఎక్కువ కారట్ల వన్నె బంగారంతోఆభరణముల తయారీని అనుమతించువిధంగా సవరించబడడం తథ్యమని తెలియుచున్నది.

వచ్చేపార్లమెంటుసమావేశంలో యీమేరకు ఒక సవరణ చట్టం ప్రతిపాదించబడి, ఆమోదించబడుతుంది.

ఈ సవరణ చట్టంక్రింద బంగారుకడ్డీలు లైసెన్సు పొందిన వర్తకులకు మాత్రమేవిక్రయించబడును.

చికాగో నీగ్రోపేటలో అల్లరి అణచివేతకు గవర్నరు ఉత్తర్వు

చికాగో, జూలై 15:— చికాగోలోని నీగ్రోపేటలో వారం రోజులుగా రేగుతున్న అల్లరులను అణచివేయడంలో తోడ్పడవలసినదిగా ఇలినోయిస్ గవర్నర్ నేడు నేషనల్ గార్డ్సుకు ఉత్తర్వు చేశారు.

అర్ధరాత్రితర్వాత లారీరవాణాల నిషేధానికి ప్రభుత్వం ఆలోచన

నానాటికీ పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు చర్య: కౌన్సిల్‌లో మంత్రి గురుమూర్తి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 15:— రాష్ట్రమంతటా అర్ధరాత్రి మొదలు ఉదయం అయిదు గంటల వరకు లారీల రవాణాను నిషేధించాలన్న ప్రతిపాదన ఆలోచనలో గలదని శాసనమండలిలో రవాణాశాఖ మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి ప్రకటించారు.

శ్రీ ఎన్. రామకృష్ణయ్య ప్రతిపాదించిన కాల్ అటెన్షన్ తీర్మానానికి సమాధానమిస్తూ 1965 లోనే 509 బస్సు ప్రమాదాలు సంభవించగా, 1105 లారీ ప్రమాదాలు జరిగినవని మంత్రి తెలియజేశారు.

బస్సు ప్రమాదాలలో 224 మంది మరణించగా లారీ ప్రమాదాలలో 520 మంది చనిపోయారు.

రాష్ట్రంలో ప్రమాదాలను నివారించడానికి తీసుకొనే చర్యలలో భాగంగానే రాత్రుళ్ల పూట లారీల రవాణాను నిషేధించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

శాంతికి హనోయ్ షరతు

తన సూచనలకు అమెరికా ఆమోదించాలట

హాంగ్‌కాంగ్, జూలై 15:— వియత్నామ్‌లో తన షరతులను అమెరికా అంగీకరించేవరకు యుద్ధం కొనసాగగలదని ఉత్తర వియత్నామ్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'నాన్ ధాన్' మరోసారి స్పష్టం చేసింది. "[illegible]యుద్ధాలతో ఒకటొకపక్షం ఆయుధాలను విసర్జించాలి. ఆపక్షం మరెవరో కాదు. అమెరికన్ సామ్రాజ్యవాదులు" అని ఈ పత్రిక పేర్కొన్నది.

తమ షరతులను అంగీకరించనంతకాలం పోరాటం కొనసాగించడం మినహా మార్గాంతరంలేదని 'నాన్‌ధాన్' పేర్కొన్నది.

అమెరికా శాంతి ప్రతిపాదనల ప్రచారానికి వాషింగ్టన్ అడుగుజాడలలో నడిచే కొందరు విదేశాలలో పర్యటిస్తున్నారని ఉత్తర వియత్నామ్ పత్రిక నిందించింది.

అమెరికన్ పుకార్లపై టాస్ ఖండన

మాస్కో, జూలై 15:—హనోయ్,హైఫాంగ్ పరిసర ప్రాంతాలపై అమెరికా విమానాలు బాంబులు వేయనున్నట్లు, సోవియెట్ ప్రభుత్వానికి ముందుగా నోటీసు అందినట్లు వెలువడిన వార్తలను సోవియెట్ వార్తాసంస్థ టాస్ తిరస్కరించింది.

ఎవరో కొంతమంది అమెరికన్ అధికారులు ఈవార్తలను ప్రచారంచేశారని ఈ వార్తాసంస్థ ప్రకటించింది. పెకింగ్‌లో వువయోగించాలన్నఉద్దేశంతో వాషింగ్టన్‌లో ఈవార్తలు ఉత్పన్నమై వుంటాయనికూడా ఈ వార్తాసంస్థ వ్యాఖ్యానించింది.

గిరి శిఖరంపైన దంపతులు

జ్యూరిచ్, జూలై 14:— బ్రిటనులో నికే అనే నర్సువుంది. ఆమెభర్త ఇవాన్. వీరిద్దరికీ గిరిశిఖరంపై కెగరాలనే ఆసక్తి కలిగింది. సరేనంటే సరేనని మాటర్‌హారన్ శిఖరంమీద చేరాలని బయలుదేరారు. దీనిఎత్తు 14,700 అడుగులు. ఈ శృంగంమీదకు దంపతులు చేరడమనేది ఇదిరెండోసారి. ఇదివరలో, ఇవాన్ —కిన్‌లెనోరుఇగోర్ శిఖరంమీద జేరి నవ్వులు పోటకపోసుకొన్నారు.

హనుమకొండలో 144 వ సెక్షన్

హైదరాబాద్, జూలై 15:— వరంగల్ జిల్లా హనుమకొండలో నిన్న 144 వ సెక్షన్ ప్రవేశపెట్టబడినది. అచట తీవ్ర ఉద్రేకపూరిత పరిస్థితుల దృష్ట్యా యీ ఉత్తరువు అమలు చేయబడినదని నేడిచటకు చేరిన అధికారిక సమాచారంవల్ల తెలియవచ్చినది.

తెనాలిలో రిక్షావారి సమ్మె

అద్దె పెంచినందుకు నిరసనగా

తెనాలి, జూలై 15:— రిక్షాల యజమానులు రిక్షాల అద్దెను పెంచినందున నేడు పట్టణంలో గల దాదాపు వెయ్యిమందిరిక్షా డ్రైవర్లు సమ్మె చేశారు.

పూటకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న అద్దెకు యజమానులు మరొక 25 పైసలు పెంచారు. రిక్షాడ్రైవర్లంతా నేటి ఉదయం ఊరేగింపు జరిపారు.

ఈ సమ్మె మూలంగా ఒక్క రిక్షా కూడా రోడ్డుమీద తిరగక ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారు. [ఏ. వి.]

థర్మల్ విద్యుత్కేంద్రాల స్థాపనకు సమగ్రపథకం

ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] మద్రాసు, జూలై 15 :— ప్రస్తుతం లభ్యమవుతున్నజలవిద్యుచ్ఛక్తివనరులకు తోడుగా థర్మల్ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడానికి ఒక విస్తృత ప్రాతిపదికతో కూడిన పథకాన్నిగురించి భారత ప్రభుత్వం యోచిస్తున్నదని కేంద్ర విద్యుచ్ఛక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అహమ్మద్ నేడిక్కడ తెలియజేశారు.

ఇట్టి థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు బొగ్గు, ఇతరతరములైన ముడి పదార్థాలు, ఇంధనములు లభ్యమయ్యే ప్రదేశాలలో నెలకొల్ప వలసి ఉంటుందని ఆయన అన్నారు.

నేటి సాయంత్రం యిక్కడ హిందూస్థాన్ వాణిజ్యమండలి సభ్యులను ఉద్దేశించి, శ్రీ ఫక్రుద్దీన్ అహమ్మద్ ప్రసంగించారు. ప్రస్తుతం లభ్యమవుతున్న ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, వనరులను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పూర్తిగా వినియోగించుకోవలసిన అవసరం కలదని ఆయన అన్నారు. విద్యుచ్ఛక్తి గ్రిడ్ లాగానే ఎప్పటికైనా ఒక జలగ్రిడ్‌ను కూడా ఏర్పాటు చేసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

గంగా, బ్రహ్మపుత్రా నదులను కలిపి, ఏటవెంటిని మరొక ప్రదేశంలోని అనావృష్టి ప్రాంతాలకు మళ్ళించడానికి వీలుగాఉండే ఒకప్రతిపాదనను గురించికూడా తన మంత్రిత్వ శాఖ యోచిస్తున్నదని ఆయన తెలియజేశారు.

ఫరక్కా బ్యారేజి నిర్మాణం ఈ రెండు మహానదులను కలుపడానికి తోడ్పడగలదని ఆయన అన్నారు. ఈ బ్యారేజి నిర్మాణం రు. 800 కోట్ల వ్యయంతోకూడిన భారీ పథకమే అయినప్పటికీ, దీనివలన బహుళప్రయోజనం కలదని ఆయన వివరించారు.

భారీ యిరిగేషన్ ప్రాజెక్టులను కేంద్రం చేపట్టడమే ఉచితమని శ్రీ ఫక్రుద్దీన్ వ్యక్తపరిచారు. వీటిని నిర్వహించడానికి రాష్ట్రాలకు తగినంత ఆర్థికస్తోమత ఉండకపోవచ్చునని, పైగా ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి విదేశ సహాయం కూడా అర్థించవలసి ఉంటుంది కనుక, రాష్ట్రాలకు ఈ పని అంత సులభమైనది కాదని ఆయన తెలియజేశారు. ఏమైనప్పటికీ భారీ పథకాలను అమలు జరపడంలో రాష్ట్రాలు కూడా తగువిధంగా సహకరించినప్పుడే కేంద్రానికి ఆ పని సాధ్యం కాగలదని ఆయన అన్నారు.

మద్రాసు పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకట్రామన్, వాణిజ్యమండలి ఉపాధ్యక్షుడు శ్రీ పి. వి. ఎస్. మణి ప్రసంగించారు.

హైదరాబాద్, జూలై 15:—ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీపట్టం థానుపిళ్లై ఈనెల 23వ తేదీన బయలుదేరిఅనంతపురం వెడతారు. అగస్టు ఒకటవ తేదీ తిరిగి హైదరాబాదు చేరుతారు.

దివిసీమలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి బృహత్ ప్రణాళిక

రు. 46 లక్షలతో రూపొందించినట్లు సహకారమంత్రి శ్రీ రామస్వామి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 15:—దివిసీమలో మత్స్యపరిశ్రమాభివృద్ధికి అతిత్వరలో నే ప్రభుత్వం చర్యలు తీసుకోగలదని సహకార మంత్రి శ్రీ టి. రామస్వామి తెలియజేశారు.

శ్రీ మండలి వెంకటకృష్ణారావు నాయకత్వాన ఒకప్రతినిధివర్గం ఆయను కలుసుకున్న సందర్భంలో వారికి మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.

ఈ ప్రాంతంలో దాదాపు 32వేలమంది జెస్తవారికి సహాయపడే నిమిత్తం ఒక బృహత్ ప్రణాళికను తయారుచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జెస్తవారిని సమీకరించి, వారికి శిక్షణ మున్నగు సదుపాయాలు కల్పించే నిమిత్తం విజయవాడలోని ఆంధ్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చేపట్టగలదని మంత్రి అన్నారు. ఈ బృహత్ ప్రణాళికకు సుమారు రు 46 లక్షలు వ్యయంకాగలదని ఆయన అన్నారు.

మత్స్య పరిశ్రమశాఖ డిప్యూటీడైరెక్టర్ దివిసీమలో జూలై 18, 19 తేదీలలో పర్యటించ నున్నారు.





శానిటరీ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలు

క్రమబద్ధం చేయడానికి అసెంబ్లీ తీర్మానం

హైదరాబాద్, జూలై 13:— శానిటరీ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలను, అందుకుసంబంధించిన అంశాలను పార్లమెంట్ చట్టంద్వారా క్రమబద్ధంచేయడానికి శాసనసభ ఒకతీర్మానం గావించింది. రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇస్తేనేతప్ప పార్లమెంట్‌కు చట్టంచేయడానికి అధికారంలేదు.

శానిటరీ ఇన్స్పెక్టర్లు రాష్ట్రప్రభుత్వ ఆజమాయిషీ క్రిందకు వస్తారు అని. దీనిని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, టి. నాగిరెడ్డి, కొమ్మగోపాలరెడ్డి వ్యతిరేకించారు.

దేశంలోని అందరు శానిటరీ ఇన్స్పెక్టర్ల క్వెలిఫికేషన్‌లో ఏకపద్ధతికిగాను ఇది ఉద్దేశింపబడినదనీ, దీనివలన కేంద్రానికి హక్కులను అప్పగించడం ఉండదని ఆరోగ్యశాఖామంత్రి వివరించారు.

క్వెలిఫికేషన్‌లో ఒకప్రమాణాన్ని తీసుకురావడానికి ఏడురాష్ట్రాలు ఈ తీర్మానం గావించాయని, దీనివలన శానిటరీ విద్యాప్రమాణం అభివృద్ధిచెందగలదని అన్నారు.

69 మంది అంగీకరిస్తూ ఓటుచేయగా 18 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. తీర్మానం ఆమోదింపబడింది.

జాయింట్ సెలెక్టు కమిటీకి అడవుల బిల్లు

హైదరాబాద్, జూలై 15:— ఆంధ్రప్రదేశ్ అడవులబిల్లు నేడు జాయింట్ సెలెక్టు కమిటీకి అసెంబ్లీచే నివేదించబడింది. ఆంధ్ర తెలంగాణా చట్టాలు ఈ బిల్లులో సమన్వయించబడినవి. ఈ క్రిందివారు సెలెక్టు కమిటీకి నియమింపబడ్డారు.

శ్రీయుతులు వెంకురామానాయుడు, పి. వి. నరసింహారావు, పి. నారాయణరెడ్డి [కాంగ్రెస్] కె. రంగదాస్, మల్లికార్జునుడు, ఎతిరాజారావు, కె. శాంతయ్య, ఎ. లక్ష్మయ్యనాయుడు, అయ్యపురెడ్డి, భట్టంశ్రీరామమూర్తి, పి. వి. చౌదరి, ఎస్. గిరిప్రసాద్, ఎస్. వేమయ్య, కె. ఎల్. వరప్రసాదరావు, పి. కె. నారాయణరెడ్డి, డి. సీతారామయ్య, పి. నారాయణరెడ్డి, [స్వతం] బాబూరావు—ఈ 18 మందిసభ్యులు కాకుండా శాసనమండలిచే ఆరుగురు ఎన్నుకోబడతారు.

రాజస్థాన్ భూకమతాల గరిష్ఠ పరిమితిచట్టం

జయపూర్, జూన్ 15:— రాజస్థాన్ భూకమతాల గరిష్ఠ పరిమితి చట్టానికి సవరణ ప్రతిపాదించవసరంలేదని, ఉన్నచట్టాన్ని యధావిధిగా అమలుజరపాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ త్రయోదశి
1966 జూలై 16, శనివారం
బహుళ త్రయోదశి ప. 12—53 వరకు
మృగశిర ప. 2—48 వరకు.
వర్జ్యం: రా. 11—2 ముదలు 12—36 వరకు

భౌతిక సాధనములు

ఈశ్వరశక్తికి ఈశ్వరార్పణకు భౌతిక సాధనములు ఉపయోగార్థములే. కేవలం మానసిక ప్రకృతి దౌర్బల్యాన్ని సృష్టించేది కాదు ఈ ఉపయోగార్హత. అంతరాత్మతో ప్రేమించే వానికి ప్రీతితో ఉపయోగించేదనియూ చెప్పరాదు. క్రమమున్నంతవరకు ఉపయోగించుకొనినప్పుడు ఇవి ఈశ్వరసాక్షాత్కారమునకు తోడ్పడుటకే, అంతరాత్మ ప్రబోధం కలిగించుటకే ఎంతగానో దోహదం చేస్తాయి. —శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జూలై 16, శనివారం

ఫ్రీమన్ ప్రకటన

భారతదేశం అమెరికా నుండి దిగుమతి చేసికొనే ఆహారధాన్యాల మూల్యాన్ని ఇకమీద రూపాయలలోగాక డాలర్లలో చెల్లించవలసివుంటుం దనే కబురు మొన్న న్యూఢిల్లీలో చల్లగా బయట పెట్టారు అమెరికన్ ఆహార మంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్. ప్రస్తుతం అమెరికా కాంగ్రెసు పరిశీలనలో వున్న 'స్వాతంత్ర్య రక్షణకు ఆహారసహాయం' బిల్లు చట్టరూపం ధరించడంతోటే ఈ పద్ధతి అమలులోనికి వస్తుందట.

దిగుమతుల మూల్యాన్ని ఇంత కాలమూ రూపాయలలో చెల్లిస్తూ వున్నందువల్ల మన కెన్నో సౌకర్యాలు కూడివస్తూవుండేవి. ఈ చెల్లింపునకు విదేశీమారకద్రవ్యం సంపాదించవలసిన బాధ మనకు ఉండేది కాదు. — రూపాయలలో మనం చెల్లిస్తూ వచ్చిన డబ్బును అమెరికా కూడబెట్టి మన దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలకే వెచ్చింటికి దానిని వినియోగిస్తూ వుండేది. మన దేశానికి ద్విముఖ ప్రయోజనం ఈరీత్యా తాను కలిగిస్తూ వున్నట్టు ఘనంగా చాటుకుంటూ వుండేదికూడ.

ఇప్పుడా పద్ధతి తనకు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టుతున్నందువల్ల అమెరికా మార్చివేయ దలచుకొన్నట్టు స్పష్టం. అయితే, ఈ మార్పు ఇలా జరుగబోతున్నట్టు మన కేంద్ర ఆహారమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంకు ఇప్పటి వరకూ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇంతకంటె ఆశ్చర్యకరమైన సంగతి మనదేశంలోని అమెరికన్ రాయబారి శ్రీ చెస్టర్ భౌల్సుకు సైతం తెలియకపోవడం. అమెరికా నుండి ఆహార ధాన్యాల దిగుమతి మనకు పూర్వపు పద్ధతిలోనే జరుగతుందనే ఆశను ఈ కబురు ఒక్కసారిగా కుదిపివేసినట్లయింది.

ఒక్క భారతదేశం విషయం లోనే కాదు, విదేశాలన్నిటి విషయంలోనూ ఈ పద్ధతినే మేము అనుసరించ బోతున్నామని శ్రీ ఫ్రీమన్ వక్కాణించిన మాట నిజం. ఈ మార్పునకు అంతగా ఆందోళన చెందవలసినపని లేదనీ, వెనుకటి సౌకర్యానికి ప్రత్యామ్నాయంగా అతిచౌక వడ్డీకి ఏపది సంవత్సరాల తర్వాతనో చెల్లింపులు ప్రారంభమయ్యేఏర్పాటు చెయ్యబడుతుందనీ అతడు వంజాయిషీ చెప్పిన సంగతి కూడా వాస్తవం. ఏమైనప్పటికీ, కొంత కాలం తర్వాత ఇందుకొరకై విదేశ మారక ద్రవ్యపు సమస్యను మనం ఎదుర్కొనక తప్పదు. వ్యాపార రీత్యా అమెరికా కిదీ మిక్కిలి లాభదాయక మనే విషయం చెప్ప నవసరం లేకుండానే స్పష్టపడుతున్నది.

ఎన్ని ఉదారమైన కబుర్లు చెప్పుతున్నప్పటికీ అమెరికాలో అట్టడుగున మసలుతున్నది అచ్చమైన షావుకారీ లక్షణమే! లాభించే అవకాశాలను వారు చూస్తూ చూస్తూ ఒకపట్టాన వదులుకోలేరు. మన రూపాయి విదేశీమారకం విలువ తగ్గింపు ఈ లాభసంపాదనకు వారి కొంత చక్కని అవకాశం. విదేశాలకు ఎగుమతులను వారికి మరింత లాభసాటిగా చేయగల సంతర్పమిది. ఉదారంగా కనిపించే కొన్ని షరతుల మార్పుతో దీనిని సద్వినియోగం చేసుకోడమే ఇప్పుడు వారు తలపెట్టినది.

అయితే, ఏమాట కామాటే చెప్పుకోవాలి. వారి సాధక బాధకాలు కూడా చూడవలసినదే. తమ దేశంలోని పంటల పరిస్థితి పూర్వమంత స్పష్టంగా లేదని శ్రీ ఫ్రీమన్ వివరించారు. అయిదు సంవత్సరాల క్రితం వుండిన గోధుమ నిల్వలలో మూడవవంతు మాత్రమే ఇప్పుడు అమెరికాలో ఉన్నాయట. వారికి కూడా అనావృష్టి బాధ సంప్రాప్తమయిందట. ఈ పరిస్థితిలో అమెరికా తన నిల్వలను అతి జాగరూకతతో వినియోగించుకోవలసి వుంటుందని ఆయన అన్నారు. రేపు అమలు జరుగబోయే క్రొత్త పద్ధతి దానిలో భాగమే కావచ్చు.

అమెరికా తన స్వప్రయోజనాన్ని తాను ఈ రీతిగా చూచుకుంటూ వుంటే నిజానికి మనం తప్పు పట్టవలసిన పనిలేదు. దీనిని బట్టి గుణపాఠం నేర్చుకొని, మన స్వప్రయోజనం మనం కాపాడుకోడంలో వ్యగ్రదీక్ష వహించడమే ఇప్పుడు కావలసినది. తిండిగింజల కోసమై ఇతర దేశాలపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో, ఎంత నష్టదాయకమో, ఎంత లజ్జాకరమో ఇకనైనా మనం గ్రహించి, ఆహార స్వయం సమృద్ధిని మాటలలో గాక చేతలలో త్వరితగతిని సాధించడానికి ఇప్పటికైనా మనం పూనుకో గలిగితేనే మనకీ పాఠం ఒంటపట్టినట్టు.

ఉద్యోగులపై లాఠీచార్జి

లక్నో, జూలై 15:—గతరాత్రి ప్రభుత్వోద్యోగుల ప్రదర్శన జరిగినప్పుడు పోలీసులు లాఠీ చార్జిచేశారు. సుమారు 22 మందికి గాయాలు తగిలాయి. నిషేధాజ్ఞలను ధిక్కరించిన నేరానికి పోలీసులు 10 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంలో అయిదుగురు పోలీసులకు కూడా గాయాలు తగిలినవి.

కరువుభత్యం పెంచాలని కోరుతూ ఉద్యోగులు ఈ ప్రదర్శనలు జరిపారు.

గోపాల్‌పూర్ పోలీసులపై దుండగుల కాల్పులు

ముగ్గురికి గాయాలు

కలకత్తా, జూలై 15:—ఇరువదినాలుగు పరగణాలజిల్లాలో కానింగ్ పోలీసు స్టేషన్ ప్రాంతంలోని గోపాల్‌పూర్ గ్రామంలో, జూలై 12వ తేదీరాత్రి పోలీసులు గస్తీలు చేయగా కొందరు దుండగులు వారిపై కాల్పులు జరపగా ఇద్దరు పోలీసు కానిస్టేబిల్సుతోసహా ముగ్గురు గాయపడ్డారు.

ఆకలిదప్పులవల్ల ఏడుగురు దీనులకు ఇసుక సమాధులు

కెంపలో, జూలై 15:— ఇక్కడ గల పడమటి ఎడారిలో దారితప్పి యిద్దరు స్త్రీలు, ఒక పిల్లవాడు, నలుగురు పురుషులు ఆకలిదప్పికలపాలై, ఆక్రోశించి, ఆక్రోశించి మరణించారు. ఈ దురదృష్టవంతులకు ఆ ఎడారిలో ఇసుకసమాధులు కల్పించి వుంచాడు దైవం.

బందాలో పోలీసు కాల్పులపై నిరసన

పూనా, జూలై 15:— అయిదుగురి మృతికి కారణమైన బందా [ఉత్తరప్రదేశ్]లో 11 వ తేదీన జరిగిన పోలీసు కాల్పులకు నిరసన తెలుపుతూ నిరసనసభ 13 వ తేదీన తీర్మానం గావించింది. పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరగాలని వారు కోరారు. [ప. వి.]

సవరణ

జూలై 13వ తేదీ "ఆంధ్రప్రభ" 5వ పేజీ మూడవకాలంలో "స్మగ్లింగ్ కేసు చార్జ్ నేరంపై ఇరువురి అరెస్టు" అనే శీర్షిక క్రింద ప్రచురించబడిన వార్తలో సూరేళ్ళ గోకరాజుకు బదులు — సూరేళ్ళ సూరరాజు అని తేళ్ళపాలెం వాస్తవ్యుడు కీలం సుబ్బారావుకుబదులు పెట్లపాలెం వాస్తవ్యుడు కీలం సుబ్బారావు అని వుండాలి. ఈసవరణను పాఠకులు గమనించ కోర్తాం —ఎడిటర్.

కలకత్తా, జూలై 15:— కేంద్ర న్యాయ శాఖామంత్రి శ్రీ పథక్ మూడురోజులు నగరంలో పర్యటించే నిమిత్తం నేటి ఉదయం విమానంలో యిక్కడకు వచ్చారు.

సాహిత్య ఎకాడమీచే సంస్కృత ప్రచురణలు

పాలి, ప్రాకృత భాషాభ్యాసానికి స్కాలర్‌షిప్

హైదరాబాద్, జూలై 15 :— ఉస్మానియా విశ్వవిద్యాలయంలోగాని, పూనాలోని భాషా విషయిక విద్యాలయంలోగాని, పాలి, ప్రాకృత భాషలు అభ్యసించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ ఒక స్కాలర్‌షిప్ ఏర్పాటు చేసింది.

నెలకు రు. 250ల చొప్పున ఒకసంవత్సరం ఈస్కాలర్‌షిప్ ఇస్తారు ఒక పండితునికి. ఆయన పైన చెప్పిన కేంద్రాలలో ఒకచోట భాష నభ్యసించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని జానపద వాఙ్మయ పరిశోధన చేసేవారిని ప్రోత్సహించడంకోసం, ఎకాడమీ ఒక ఉపసంఘాన్ని నియమించింది. జూలై 11, 12 తేదీలలో సమావేశమైన కార్య నిర్వాహకవర్గం ఈ నిర్ణయాలు చేసింది.

ఎకాడమీ తలపెట్టిన మరో పని— తెలుగు భాషా చరిత్ర ప్రచురించడం. మొదటగా తెలుగు భాషా సూత్రాలను ప్రచురించదలిచారు.

ఎకాడమీ ఈ క్రింది సంస్కృత గ్రంథాలను ఈ సంవత్సరం ప్రచురించదలిచింది — కృష్ణదేవరాయలు రచించిన జాంబవతీ పరిణయం, శాబ్దార్థ రత్నావళి, శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారు సంస్కృతంలో రచించిన కథాపూర్ణోదయం, తెలుగు — సంస్కృత భాషాకోశం. ఇది సుమారు 5,000 పుటలు వుంటుంది. శృంగార శేఖర భాణం — పదకొండవ శతాబ్దానికి చెందిన వల్లాల ఉమామహేశ్వర విరచితం.

ఉరుదు మాతృభాషగా జంట నగరాలలో విద్య నభ్యసించే హైస్కూలు విద్యార్థులకు తెలుగు భాషలో పోటీ పరీక్షలు సెప్టంబరు నెలలో జరపడానికి ఎకాడమీ నిర్ణయించింది. తెలుగు, సంస్కృత భాషలలో పుస్తకాలు ప్రచురించడానికి గాను 22 మంది గ్రంథ కర్తలకు ఎకాడమీ రూ. 11,838 ల గ్రాంటు చేసింది.

రాకెట్ రంగంలో అమెరికా ఆధిక్యత తగ్గుతున్న సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

వాషింగ్టన్, జూలై 15:— ఆయుధ పోటీ నిలుపుదల చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. సోవియట్ యూనియన్‌కంటె రాకెట్‌రంగంలో అమెరికాదే పైచేయి అని రాకెట్ల సంఖ్యలో అమెరికా రష్యా బలాబలాలు 4:1 నిష్పత్తిలో వున్నవని ఇంతకాలం అంచనా వేస్తున్నారు. కానిఅమెరికా అధిక్యత క్రమంగా తగ్గిపోతున్నదని అమెరికన్ సైనికాధికారులు భావిస్తున్నారు.

విదేశాలలోకూడా ఆయుధాల పోటీకి స్వస్తి చెప్పించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఇరాన్, పాకిస్థాన్ రెండు దేశాలు కూడా ఆయుధ సామగ్రి సరఫరా పెంచాలని అమెరికాపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికానుండి రాకెట్లు కావాలని ఇరాన్ కోరుతున్నది. సోవియట్ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి ఇరాన్‌కు ఇంతవరకు అమెరికా సహాయం చేసింది. కాని చివరకు ఇరాన్ తన ఇరుగు పొరుగువున్న ఇరాక్, అరబ్ రిపబ్లిక్ మొదలైన దేశాలను బద్ధ శత్రువులుగా పరిగణిస్తున్నది. ఈపరిస్థితులలో ఒకవేళ ఇరాన్‌కు అమెరికా సహాయం లభించకపోతే రష్యా ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు.

పాకిస్థాన్‌కూడా ఆయుధ సహాయం కావాలని ఒత్తిడి ప్రారంభించింది. ఇటీవల యుద్ధకాలంలో పాకిస్థాన్‌కు అందవలసిన ఆయుధాలను అమెరికా నిలిపివేసింది. ఈఆయుధాల విలువ 140 లక్షల డాలర్లు. యుద్ధం ముగిసి శాంతి ఏర్పడినందున వీటిని తనకు అప్పగించాలని పాకిస్థాన్ కోరుతున్నది. కాని ఈఆయుధాలను పాకిస్థాన్‌కు సరఫరాచేస్తే ఇండియాతో అమెరికా సంబంధాలు బెడిసి పోతాయి.

హైదరాబాద్‌లో పాలపరిస్థితి మెరుగు

హైదరాబాద్, జూలై 15:— పాల సరఫరా పథకంక్రింద జూలై 11 వ తేదీనుండి మీగడతీసిన పాలు సరఫరాచేసే విధానం అమలు పరచడం ఫలితంగా జంటనగరాలలో పాలసరఫరా పరిస్థితి మెరుగైనది.

ఇప్పుడు అవసరమైనన్ని పాలను సరఫరా చేయగలుగుతున్నామని సమగ్రపాలపథకం అధికార ప్రతినిధి ఒకరు 'ఆంధ్రప్రభ ప్రతినిధి'కి తెలియజేశారు.

మితవాదులతో ఐక్య సంభాషణలు

చిత్తశుద్ధితో కోరుతున్నట్లు అతివాదనాయకుడు శ్రీ నాగిరెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూలై 15:— మితవాదులతో సమైక్య సంభాషణం నిశ్చయమైతే తన పార్టీ హృదయపూర్వకంగానే వాంఛిస్తున్నదని శాసనసభలో అతివాద కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి నేడు పత్రికా విలేఖరులకు తెలియజేశారు. కాంగ్రెస్‌ను ఓడించడం, లేదా వారి మెజారిటీ తగ్గించడమే ఉభయుల లక్ష్యం అని ఆయన అన్నారు.

అయితే భారత కమ్యూనిస్టు పార్టీ విషయమై చేసిన ప్రకటన సంభాషణల స్వభావంగాని, ఏ ప్రాతిపదికపై సంభాషణలు జరిగినదీగాని తెలియజేయడంలేదు. "మితవాదులు ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య 60 శాతం, 40 శాతం నిష్పత్తిలో స్థానాల విభజనను గూర్చి యోచిస్తూవుండేయెడల అదిసమంజసంకాదు. అది, కేరళ మధ్యంతర ఎన్నికలలో అనుసరించిన పాత్రనే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నట్టు ద్యోతకం చేస్తుంది" అని ఆయన అన్నారు.

సమైక్యతా సంభాషణలకు ఎన్నికల ఒప్పందానికి అసలైన ప్రాతిపదిక, జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా వారివారి బలాలు, సభ్యత్వం, అభ్యర్థి పలుకుబడి, గెలుపొందగల సామర్థ్యంలపై ఆధారపడివుండాలని శ్రీ నాగిరెడ్డి అన్నారు. సమైక్య సంభాషణలు చిత్తశుద్ధితో యథార్థాలపై జరగాలని ఆయన అన్నారు.

శాసనసభలో స్పీకర్ ప్రకటనకు నిరసనగా మిగతా పార్టీలవారు వాకౌట్‌చేయగా తన పార్టీ ఆ విధంగా ఎందుకుచేయలేదో కారణం వివరించారు. ఈ విషయం శాంతిభద్రతలకు సంబంధించి, హానోయ్‌పై అమెరికా బాంబులు వేసినందుకు నిరసనగా జరిగిన ఊరేగింపుపై లాఠీచార్జీ ని గురించి ముఖ్యమంత్రి తప్పు ప్రకటన చేయడమై వున్నది. దురదృష్టవశాత్తు సందర్భం మళ్ళించబడగా ప్రతిపక్షం ప్రభుత్వ ఉచ్చులో పడ్డది. పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించజాలకపోయినప్పుడు స్పీకర్ జోక్యం కలిగించుకోవడం సంభవించింది అసలు విషయం మూలబడుతుంది. ప్రతిపక్ష నాయకుడు సరోక విషయంపై వాకౌట్‌చేశారు.

ప్రతిపక్షాన్ని ... తప్పించడానికి వేయబడే ఎత్తుగడ విషయంలో జాగ్రత్తవహించాలనీ, నాటికి లోసుకారాదని శ్రీ నాగిరెడ్డి అన్నారు. అందుచేత తమపార్టీ వాకౌట్‌లో పాల్గొనలేదని. సంపూర్ణంగాలేదని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణదశలో వున్నదని ఆయన అన్నారు. ప్రజలు తమ కోరికలపై జరిపే ఆందోళనను అణగద్రొక్కడానికి పోలీసులు, కాంగ్రెస్‌వాదుల మధ్యమైత్రిని భంగపరచాలని ఆయన అన్నారు.

భాగ్యవంతులైన కాంగ్రెసు భూస్వాముల తుపాకి లైసెన్సులు రద్దుచేయాలనీ, నరసంపేట డి. యస్. పి.ని బదిలీచేయాలనీ ఆయన సూచించారు.

"లక్షమంగా 18 నెలలు డిటెక్షన్‌లో వుంచబడిన అనంతరం మేము శాసనసభ సమావేశంలో పాల్గొనగలిగాము. అనేక ప్రాంతాలలో క్షామపరిస్థితులు ఏర్పడి, సకాలంలో వర్షాలు పడని సమయంలో ఈ సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు.

అనావృష్టిప్రాంతాలలో శాశ్వతక్షామ నివారణపై చర్చించడానికి తిరుపతిలో జరిగిన దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం ఎన్నికలముందు తతంగం మాత్రమేనని ఆయన అన్నారు. ఒక్క ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని తప్ప మిగతా పార్టీలకు చెందినవారిని అలక్ష్యం చేయడంలో ముఖ్యమంత్రి తన చర్య పట్ల సంతృప్తికరమైన సమాధాన మివ్వజాలక పోయారు.

తృతీయ ప్రణాళిక విఫలమైనదనీ, చతుర్థ ప్రణాళిక అసలు రూపొందగలదా అని శ్రీ నాగిరెడ్డి అనుమానం వెల్లడించారు.

మన సాంఘిక, ఆర్థిక, రాజకీయరంగాలలోకి ప్రవేశిస్తున్న అమెరికన్ల వలలో ప్రభుత్వం పడిపోతున్నదని ఆయన ఆరోపించారు.

దక్షిణ వియత్నాంలో అమెరికా విధానానికి వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణకు తమ పార్టీ పిలుపు యిచ్చిందని ఆయన అన్నారు.

తుంగభద్ర దిగువ కాలువ మరమ్మతు

రు. 10 లక్షలు కేటాయింపు

[ఆంధ్రప్రభ విశేష]

హైదరాబాద్, జూలై 15 :— తుంగభద్ర దిగువ కాలువ తక్షణం మరమ్మత్తు పనుల నిమిత్తం 10 లక్షల రూపాయలను కేటాయించామని శాసనమండలిలో నేడు వ్యవసాయ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి తెలియజేశారు.

శ్రీ ఎస్. రామచంద్రయ్య, శ్రీ ఎస్. రామకృష్ణయ్య, శ్రీ విజయరామరాజు ప్రశ్నకు సమాధానమిస్తూ తుంగభద్ర దిగువ కాలువ మరమ్మత్తు పనులకు 163 లక్షలు అవసరమని, ఈ అంచనాలు ప్రస్తుతం పరిశీలనలో వున్నాయని మంత్రి వివరించారు.

హైదరాబాద్‌లో ఆరవతేదీన వియత్నాంలో అమెరికావిధానాన్ని నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల సందర్భంగా జరిగిన లాఠీచార్జి గురించి నిజం తెలుసుకోవడానికి ప్రభుత్వ విచారణ జరపాలన్నారని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

వ్యాయామవిద్యలో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్లు 11, 12 తరగతుల విద్యార్థుల క్లాసుల నిర్వహణకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రాంతంలోని మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదని విద్యామంత్రి శ్రీ బలరామిరెడ్డి తెలియజేశారు.

ఆంధ్రప్రాంతంలోని మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేయబడిందని, ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే అదనంగా 17.1 లక్షల రూపాయలు ఖర్చు కాగలవని అంచనా వేయబడిందని మునిసిపల్ వ్యవహారాలమంత్రి శ్రీ వెంకురామానాయుడు తెలియజేశారు. ఈ ప్రతిపాదనపై మునిసిపాలిటీల అభిప్రాయాలను కోరగా, ఇంతవరకు 37 మునిసిపాలిటీల నుండి సమాధానం వచ్చిందని, ఇతర మునిసిపాలిటీల అభిప్రాయాలను తెలుసుకొన్న తరువాత నిర్ణయం చేయగలమని ప్రకటించారు.

కామరాజ్ 64 వ జన్మదినోత్సవం

పెక్కుమంది నాయకుల అభినందనలు

మద్రాసు, జూలై 15:—ఈరోజు శ్రీ కామరాజు జన్మదినోత్సవం. రాష్ట్ర మంతటా శ్రీ కామరాజు జన్మదినోత్సవాన్ని "ప్రజాస్వామ్య పోషకదినం"గా ఉత్సవాలు జరుపుతున్నారు. దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలతో జన్మదినోత్సవ కార్యకలాపాలు ప్రారంభమైనవి. నగరంలో పెక్కుచోట్ల పతాకాలను ఆవిష్కరించారు.

ఈరోజు ఉదయం పెక్కుమంది కాంగ్రెస్ నాయకులు శ్రీ కామరాజ్‌ను కలుసుకుని అభినందనలు అందజేశారు. శ్రీ కామరాజ్‌ను కలుసుకున్నవారిలో మద్రాస్ గవర్నర్ శ్రీ ఉజ్వల్ సింగ్, ఎ. ఐ. సి. సి. కోశాధికారి శ్రీ అతుల్య ఘోష్, శ్రీ కె. హనుమంతయ్య ఎం.పి. ప్రభృతులు వున్నారు.

పాట్నాలో

బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సాదకత్ ఆశ్రమంలో ఈరోజు ఉదయం శ్రీ కామరాజ్ జన్మదినోత్సవం జరిగింది. బీహార్ రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మిశ్రా అధ్వర్యంతో పెక్కుమంది కార్యకర్తలు శ్రీ కామరాజ చిత్రపటానికి పుష్పహారాలు సమర్పించారు. సిబ్బందికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు.

శ్రీ మిశ్రా "కామరాజ్ స్థిరచిత్తుడని, ప్రజా నాయకుడని" ప్రశంసించారు.

నెల్లూరు బ్యాంకు అధ్యక్షుని ఆచూకీ తెలియటంలేదు

శాసనమండలిలో మంత్రి శ్రీ రామస్వామి ప్రకటన

హైదరాబాద్, జూలై 15:—నెల్లూరు సెంట్రల్ కో—ఆపరేటివ్‌బ్యాంకు అధ్యక్షుని ఆచూకీ కొంతకాలంగా తెలియటంలేదని నేటి ఉదయం సహకార శాఖామంత్రి శ్రీ తోట రామస్వామి శాసనమండలిలో తెలియజేశారు.

"గూడూరు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, శ్రీ వి. సుందరరామిరెడ్డి అనువారిపేర ఇచ్చిన రు. 9,200 ల విలువగల చెక్కులో అంకెలను తగువిధంగా మార్చుకొని నెల్లూరు కో—ఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంకులో ఆచెక్కును అయిన రు.29,200లకు మార్చుకున్న విషయం నిజమేనా అని శ్రీ యస్. రామకృష్ణయ్య అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయన పైవిధంగా అన్నారు.

ఈ ఫోర్జరీ గుర్తింపబడినది మొదలు బ్యాంకు అధ్యక్షుని ఆచూకీ తెలియటం లేదనీ, దస్తూరీ నిపుణుని నివేదికకోసం ఎదురుచూస్తున్నామనీ కూడా ఆయన అన్నారు.

బ్యాంకు అధ్యక్షుడు ఏ మంత్రికైనా బంధువా అని శ్రీ పి. వి. రాఘవరెడ్డి తెలుసుకొనగోరారు.

బ్యాంకు అధ్యక్షుడు, ఆహారవ్యవసాయమంత్రి శ్రీ ఏ.సి. సుబ్బారెడ్డికి సోదరుడని సహకార మంత్రి శ్రీ తోట రామస్వామి తెలియజేశారు. అయితే బ్యాంకు అధ్యక్షుడు ఈ విషయంలోకి వచ్చినట్లు ఎలా చెప్పవచ్చునో తనకు అర్థంకావటంలేదని మంత్రి అన్నారు.

ఆచెక్కు ఫొటోస్టాట్ నకలును సభకారి కందజేయాలని శ్రీ రాఘవరెడ్డి కోరారు.

ఈ విషయం కప్పిపుచ్చబడుతున్నదని సభ్యులు ఆందోళనచెందుతున్నట్లు కన్పిస్తున్నదని శ్రీ ఆనందం అన్నారు.

కార్పొరేషన్లలో కమ్యూనిస్టులు

హైదరాబాద్, జూలై 15:— మితవాద కమ్యూనిస్టులు [పేరుకి] కార్పొరేషన్లలో కమ్యూనిస్టులు మాత్రమేనని శాసనసభలో అతివాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి అన్నారు.

నేటి ఉదయం పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ నాగిరెడ్డి వారిని "రివిజనిస్టులు, డాంగే అనుయాయులు" అని వర్ణిస్తూ శ్రీ రాజశేఖరరెడ్డికి తాను వ్రాసిన లేఖపైన కార్పొరేషన్లలో కేరళ భారత కమ్యూనిస్టుపార్టీ అని వ్రాసిన విషయాన్ని వివరించారు. ఈవిధంగా వ్రాయటం వలన పోస్టల్ అధికారులకు ఆలేఖను బట్వాడా చేయడం సులభం కాగలదని ఆశించానని ఆయన అన్నారు.

విజయవాడ, జూలై 15:—అఖిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం వార్షికోత్సవం ఇటీవల శ్రీ ఎం. చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. నూతన సంవత్సరానికి కార్యవర్గం ఎన్నికలు జరిగాయి.

భారత - సోవియట్ మైత్రీ అమర్ రహే

మాస్కో, జూలై 15 :— భారత — సోవియట్ మైత్రి చిరకాలం వర్ధిల్లాలి. ఉభయదేశాల స్నేహ సంబంధాలు మరింత అభివృద్ధి చెందాలి. ఈ మైత్రీ బంధం ప్రపంచ శాంతికే పెట్టనికోట అవుతుం దనడంలో సందేహం లేదు.

అంటూనే ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి "భారత్—సోవియట్ మైత్రీ అమర్ రహే" అన్నారు. క్రెమ్లిన్‌లో విన్న మైత్రీ సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీమతి ఇందిరా గాంధి తమ ఆకాంక్షను వ్యక్తంచేశారు.

మద్రాసురాష్ట్రంలో ఆహార పరిస్థితి

తమిళనాడు కాంగ్రెస్‌కమిటీ ఆందోళన

మద్రాసు, జూలై 15 :— మద్రాసు రాష్ట్రంలో వర్షాలు లేనందున ఆహార పరిస్థితి క్లిష్టంగా తయారయినందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆందోళన ప్రకటించింది.

త్వరితగతిని ఉత్పత్తిని సాధించడానికి వీలయిన వ్యవసాయ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం యివ్వాలని కోరుతూ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆహార కొరత ఏర్పడిన ఈ పరిస్థితిలో ప్రభుత్వంతో సహకరించవలసిందని కూడా ప్రజలకు తమిళనాడు కాంగ్రెసు కమిటీ విజ్ఞప్తి చేసింది.

షిలాంగ్, జూలై 15:—అస్సాంలో వరద నిరోధక కార్యక్రమాలను చేపట్టే నిమిత్తం కేంద్రం కోటి రూపాయల సహాయం ప్రకటించింది. మంత్రి శ్రీ యం. హెచ్. చౌదరి ఈవిషయాన్ని నిన్న ఇక్కడ ప్రకటించారు.

గ్రహబలం

17-7-66 ఆదివారం

ఉదయం: సాంఘిక, రాజకీయ సంబంధమైన పనులకు సభలకు సమావేశాలకు మంచిది.

సాయంత్రం: విందులకు, వినోద ప్రదర్శనలకు మంచిది.

మేషం: సాధారణంగా మీమాటకు, మీపనికి ఎదురుండదు. కోరినచోట, వలసినసహాయము లభిస్తుంది. బంధుమిత్రులతో, శుభ సంతోషకార్యక్రమాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

వృషభం: ఏపని చేయాలన్నా ఉత్సాహం ముందుకురాదు. ధనలోపం కనుపిస్తుంది. వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తవు. ఇరుగుపొరుగువారితో వృథా కలహాలు వస్తవి. ప్రయాణాలలో నిగ్రహం, నిగ్రహం అవసరం.

మిథునం: మీ ఆలోచన, మీ శ్రమ ఫలిస్తుంది. వ్యవహారానుకూలాలం. అధికారవర్గంలో మీ మాటకు గౌరవం లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధిని గూర్చి అవసరమైనయేర్పాట్లు ఖర్చులకు కావలసిన ధనసదుపాయాలు సమకూరుతవి.

కర్కాటకం: సాధ్యమైనంతవరకు మీ ప్రయత్నాలనుగురించి రహస్యంగాఉంచుకొనటం మంచిది. హితంగా ఉంటూ విరోధులకుతోడ్పడే వారుంటారు. వ్యవహారాలు ఎటూతేలవు. వృథా శ్రమ ధనవ్యయం సంభవిస్తుంది.

సింహం: అనుకూలమైన దినం. విశేషశ్రమ లేకుండానే మీసంకల్పం సిద్ధిస్తుంది. అన్ని విధాలా అభిమానించి ఆదుకొనే స్నేహితులు లభిస్తారు. ఏదో విధముగా ఉత్సాహకరమైన శుభ సంతోష కార్యాలు నెరవేరుతవి.

కన్య: నలుగురినీ దారికి తెచ్చి వ్యవహారరంగంలో కొంత ప్రయోజనం సాధిస్తారు. ముందు ముందుజరుగవలసిన విధానాల ననుసరించి అవసరమైన సన్నాహాలు సదుపాయాలు సమకూరుతవి.

తుల: శుభప్రదకార్యాలను గూర్చి ప్రయాణాలు సాగుతవి. శ్రమకు, ఖర్చుకుతగిన సంతృప్తి లభిస్తుంది. వృత్తికిసంబంధించినపనులలో చెప్పుకోతగ్గ ప్రయోజనం కనుపించదు.

వృశ్చికం: స్నేహితుల సలహాలను నిదానంగాయోచించటం అవసరం. దూరపు కొండలు నునుపన్నసామెత గుర్తుకు తెచ్చుకొని, నోటికి తగ్గటం మంచిది. జూదం వంటివ్యాపారాల జోలికి పోవద్దు. చే జారిన సొమ్ము తిరిగి చేతికిరాదు.

ధనస్సు: ప్రయత్నాలు, ప్రయాణాలు ఫలప్రదమవుతవి. బంధుమిత్రుల ఆదరణ, వ్యవహారానుకూలం లభిస్తవి.

మకరం: మీ ధైర్యము, దక్షత రాణకువచ్చి కార్యరంగంలోజయము, లాభము సమకూరుతవి. అధికారులు అనుకూలిస్తారు. వృత్తి వ్యాపారవృద్ధికి తోడ్పడు అవకాశాన్ని సాధించకలుగుతారు.

కుంభం: పదిరకాల ఆలోచనలు, పదుగురి సలహాలు వినికిడి. యేదోఒక అభిప్రాయస్థిరత కలుగకొని ముందుకు సాగండి. శ్రమకు తగ్గ ప్రయోజనం లాభం సమకూరుతవి.

మీనం: గృహసంబంధమైన సాధక బాధకాలు ఏదో రూపంలో కొంత అశాంతికి కారణమవుతవి. వృత్తి, వ్యాపార సంబంధమైన పనులందును ప్రోత్సాహం కనిపించదు. దైవానుగ్రహమున కష్ట నష్టాలు ఏవీ ఉండవు.

టిబెట్ నూతన రాజధాని నిర్మాణం

లాసా ప్రాధాన్యం తగ్గించడానికి చైనా కుటిల యత్నం

న్యూఢిల్లీ, జూలై 15:— టిబెట్‌లో బ్రహ్మపుత్ర ఉపనది పోసాంగ్ పో ఒడ్డున పోటామోవద్ద చైనీయులు కొత్తగా ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నారు. ఈ పట్టణమే భవిష్యత్తులో టిబెట్ రాజధాని కాగలదని దలైలామాసన్నిహితవర్గాలద్వారా తెలియ వచ్చింది.

లాసాలోవున్న ప్రధానమైన ప్రభుత్వకార్యాలయాలన్నింటిని పోటామోవద్దకు తరలిస్తారని టిబెట్‌లో కొన్నివార్తలు ప్రచారంలో వున్నాయి. లాసాలో 16—40 సంవత్సరాల మధ్య వయస్కులను కొంగ్‌పో ప్రాంతానికి తరలింపగలరని దలైలామా ప్రధాన కేంద్రానికి సమాచారం అందింది. ఈ చర్య ఫలితంగా లాసాలో దాదాపు టిబెట్ జాతీయులులేనట్లే భావించవచ్చు.

కాగా లాసానగరంలో నానాటికీ చైనీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.



రష్యానుండి 100 కోట్ల డాలర్ల సహాయం

ఇండియా చతుర్థ ప్రణాళికకు లభించనున్నట్టు వార్త

మాస్కో, జులై 14 :— ఇండియా చతుర్థ ప్రణాళికకుగాను నూయిమిలియన్‌డాలర్ల [నూరుకోట్లు] మేరకు సోవియెట్ యూనియన్ సహాయం అందజేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ సహాయంలో బొకారో ఉక్కు ప్రాజెక్టుకు అవసరమయ్యే ద్రవ్యం, ఇంతకుముందు ఇచ్చిన సాధారణఋణాలలోను, వాణిజ్యఋణాలలోను మిగిలిపోయిన మొత్తాలు చేరి వుండగలవు.

చతుర్థ ప్రణాళికలో ఆహారోత్పత్తి లక్ష్యం

హెచ్చించడానికి ప్లానింగ్ కమిషను విముఖత

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 14:— చతుర్థ ప్రణాళికలో వ్యవసాయ కార్యక్రమాలకు చేసిన కేటాయింపులలో కోతఉండదని ప్లానింగ్ కమిషన్ వ్యక్తం చేసింది. అయితే ఆహారఉత్పత్తి లక్ష్యాన్ని 120 మిలియన్ టన్నులు నుండి 125 మిలియన్ టన్నులకు హెచ్చించడానికి ప్లానింగ్ కమిషన్ సుముఖంగాలేనట్టు తెలుస్తున్నది.

మనకు స్పష్టంగా కనిపించే వనరులఆధారంగానే చతుర్థ ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఉండాలన్న దృష్టితో ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు, వివిధ రంగాలకు సంబంధించిన కేటాయింపులను గురించి చర్చించేపనిలో నిమగ్నమై ఉన్నది.

శతజయంత్యుత్సవ సంఘ సమావేశం

18 వ తేదీన గుంటూరులో జరపడానికి నిర్ణయం

హైదరాబాద్, జులై 14:— శ్రీ కొండా వెంకటప్పయ్య శతజయంత్యుత్సవ సంఘం జులై 18 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు పురపాలకసంఘ, కార్యాలయంలో శాసనమండలి అధ్యక్షుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య నాయకత్వంక్రింద సమావేశ మవుతుంది.

బ్రిటిష్ బ్యాంకి రేటు హెచ్చింపు

లండన్, జులై 14:— బ్రిటిష్ లేబరు ప్రభుత్వం బ్యాంకురేటును నేడు 6శాతం నుండి 7 శాతానికి పెంచింది. బ్రిటిష్‌ఆర్థిక సౌష్ఠవం విషయంలో విదేశాలలో విశ్వాసదార్ఢ్యాన్ని పెంపొందింపజేసి, తద్వారా బ్రిటిష్ ద్రవ్యగౌరవ ప్రతిష్ఠలను యినుమడింప చేయడమే యీ హెచ్చింపు ఆంతర్యం. 46రోజులుగా బ్రిటిష్ నౌకా వాణిజ్యం నావికులసమ్మెవల్ల స్తంభించి పోయింది, జూన్ నెల అంతా దాదాపు బ్రిటన్ నుండి ఎగుమతులు లేవు. విదేశాలన్నీ బ్యాంకు రేట్లను కొద్దో గొప్పోపెంచినవి.

దగ్గును 750

శమన పరచుటకు,

జలుబు

వలన కలుగు బాధల



నివారణకు మీకు కావలసినది యం & హెచ్

టస్సనాల్

(యెపిడ్రీన్ కాఫ్ సిరప్)

కష్కువాయదగ్గు, పడిశెము, రొమ్ము పడిశెము, నిమోనియా, విషపడిశెము, జలుబు వలన కలుగు తదితర బాధలను శమనపరచుటకు ప్రత్యేకముగా తయారుచేయబడినది ప్రసిద్ధి చెందిన టస్సనాల్

మార్టిన్ & హారిస్ ప్రైవేట్ లిమిటెడ్

కలకత్తా

వారిచే ఇండియాలో తయారుచేయబడినది

వియత్నాంపై తిరిగి జెనీవా సభకు సూచన

కోసిగిన్ విముఖత

మాస్కో, జులై 14:— వియత్నాం సమస్యా పరిష్కారానికి ప్రయత్నించేనిమిత్తం కొత్త జెనీవాసమావేశంజరిపించాలన్నఇండియా సూచినను సోవియెట్ యూనియన్ ఆమోదం పొందలేకపోయినట్లు కనిపిస్తుంది. భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి క్రిందటివారం ఢిల్లీలో చేసిన ఈ ప్రతిపాదనను ఆమె నేడు యిక్కడ ఒక సమావేశంలో పునరుద్ఘాటించినప్పటికీ సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్ తన సమాధానంలో ఆ సంగతినే పేర్కొనలేదు. దీనికి బదులు వియత్నాంలో అమెరికా చర్యలు అమానుషంగావున్నవని, ఈ యుద్ధం మూలంగా అమెరికా అంతర్జాతీయంగా ఇతర దేశాలకు దూరమై పోయే పరిస్థితి ఏర్పడ్డదనీ శ్రీ కోసిగిన్ అన్నారు.

జెనీవా సమావేశం జరిపించాలన్న సూచనను నాసర్, టిటోలు యిరువురు బలపరచారు.

ఫ్రెంచి ప్రధానికి శార్దూల శాబకాలు బహూకృతి

న్యూఢిల్లీ, జులై 15:— రేపు ఇక్కడ నుండి రెండు పులిపిల్లలను విమానంలో పారిస్ పంపుతున్నారు. వీటిపేరు రాజా, రాణి. ఫ్రాన్స్ ప్రధాని శ్రీ జార్జిపాంపిడోకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి పంపుతున్న బహూకృతు లివి.

చౌ ఎన్-లైకి నేపాల్ యువరాజు ఆహ్వానం

ఖాట్మండూ, జులై 15:— నేపాల్‌ను సందర్శింపవలసినదిగా యువరాజు వీరేంద్ర చైనా ప్రధాని చౌ ఎన్—లై ని ఆహ్వానించారు. చైనా పర్యటన ముగిసిన సందర్భంగా నేపాల్ లైకి పంపిన సందేశంలో యువరాజు వీరేంద్ర తమ ఆహ్వానాన్ని అందించారు.

రు 20 వేల ఖర్చుతో పంచాయతీరాజ్ మండలి భవనం

గుంటూరుజిల్లా పంచాయతీరాజ్ మండలి అధ్యక్షుని ప్రకటన

గుంటూరు, జులై 14:— జిల్లా పంచాయతీరాజ్ మండలి కార్యాలయంనిమిత్తం పరిషత్ఆవరణలో 20 వేల రూపాయలతో ఒక భవనాన్ని నిర్మించడానికి సంకల్పించడమైనదని పంచాయతీరాజ్ జిల్లా చాంబర్ అధ్యక్షుడు శ్రీ ప్రసాదరావు నేడు తెలియజేశారు.

ఎరువుల సప్లయి చాలా అసంతృప్తికరంగా ఉన్నదనీ, ఎకరానికి కనీసం 70 కిలోలఎరువులు సకాలంలో కావాలని, యీ జిల్లాకు వెంటనే ఎరువులను పంపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనదని కూడ శ్రీ ప్రసాదరావు తెలియజేశారు.

విశాఖ బీచ్‌రోడ్డు మరమ్మతుకు రు. 2 లక్షలు మంజూరు

శాసనమండలిలో మంత్రి ప్రకటన

హైదరాబాద్, జులై 14:—విశాఖపట్టణం బీచ్ రోడ్డును సముద్రపు కోతనుండి నిరోధించే నిమిత్తం తాత్కాలికచర్యలు గైకొనడానికిగాను వరద నిరోధక సహాయనిధుల నుండి రు 2 లక్షలు మంజూరు చేయబడినవని వ్యవసాయ, ఇరిగేషన్‌శాఖమంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి నేటి సాయంత్రం ఇక్కడ రాష్ట్ర శాసనమండలిలో తెలియజేశారు.

శ్రీ ఎస్. సోమయాజులు ప్రవేశపెట్టిన సావధానతీర్మానానికి సమాధానం ఇస్తూ మంత్రి బీచ్‌రోడ్డును కోతనుండి నిరోధించడానికి తాత్కాలిక చర్యలు తక్షణమే తీసుకోబడగలవని అన్నారు. ఇందుకు అనుసరించదగిన సాంకేతిక మార్గాలుఅనేకం కలవని, వీటిలో ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. అందాకా ఇప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోబడగలవనిఆయన తెలియజేశారు.

భారతీయ ముస్లిమ్ ఇంటిపై పాకిస్తానీలదాడి

కలకత్తా, జులై 15:— జల్‌పాయ్‌గురిజిల్లా బేరేర్‌బరి గ్రామంలో ఒక ముస్లిమ్ ఇంటిపై 20 మంది పాకిస్తానీలు బుధవారంనాడు దాడిచేశారు. తత్ఫలితంగా ఒకరు మరణించారు. ఇరువురికి తీవ్రంగా గాయాలు తగిలాయి.

ఇంటిలోనివారిని తీవ్రంగా హింసించి కొన్ని పశువులను తోలుకుని పాక్ దుండగులు తిరిగి వారి భూభాగంలోకి పారిపోయారు.

దేవాలయాల బిల్లుకు కౌన్సిల్ ఆమోదం

హైదరాబాద్, జులై 15:— ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయాల బిల్లును ఎట్టి సవరణలు లేకుండా శాసనమండలి ఆమోదించింది. ఈబిల్లును లోగడ అసెంబ్లీ ఆమోదించింది.

చర్చకు సమాధానమిస్తూ అవసరమైతే వంశపారంపర్య ధర్మకర్తలున్నచోట్ల కూడ ఇతర ధర్మకర్తలను నియమించడానికి ప్రభుత్వము సంకోచించదని మంత్రి శ్రీ నరసింహారావు పేర్కొన్నారు. అయితే ధర్మకర్తల నియామకంలో వంశపారంపర్య హక్కును రదు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించే విషయం మరొక దశాబ్దానికి గాని పరిశీలించడం వీలు కాదని శ్రీ నరసింహారావు అన్నారు. మఠాల స్థితిగతులను ఎట్టి జాప్యం లేకుండా అభివృద్ధిచేయడం జరుగుతుందని, పుష్పగిరి, హాతీరామ్‌జీ మఠాల వ్యవహారాలను క్రమబద్ధంచేసే నిమిత్తం చర్యగైకొనడం జరిగిందని మంత్రి వివరించారు.

సర్వమతాలకు సంబంధించిన ఒకచట్టం ఏర్పాటుచేయడానికి తనకెట్టి అభ్యంతరం లేదని మంత్రి నరసింహారావు ప్రకటించారు. ''సెక్యులర్‌రాజ్యం'' అంటే మతంలేని రాజ్యం కాదు. ప్రభుత్వానికేమతంతోను సంబంధం వుండదు. ప్రభుత్వ దృష్టిలో అన్నిమతాలు ఒక్కటే. అవసరమైతే ఏమతానికైనా ప్రభుత్వము సహాయం చేస్తుంది. కొన్ని కారణాలవల్ల అంతగా సహాయం చేయలేకపోతున్నది. కొన్ని కారణాలవల్ల అంతగా సహాయం చేయ లేకపోతున్నది. ''కామన్ గుడ్ ఫండ్ క్రింద మొత్తం రు. 11 లక్షలు వున్నది. అయితే రాష్ట్రంలో 11 వేల దేవాలయాలున్నవి. అప్పటికీ భద్రాచలం అహోబిలం దేవాలయాలకు సహాయం చేస్తూనే వున్నది. అన్నిదేవాలయాలకు సహాయం చేయడం సాధ్యంకాదు — అన్నారు మంత్రి.

గురుకులాలను హరికథలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సంగీత నాటక అకాడమీ లలితకళా ఆకాడమీలను కూడా ప్రోత్సహిస్తుంది. గత-నిమిది నెలలుగా ఏదేవాలయంలోనూ దేవదాసీలు కనిపించలేదు — వీరిని తిరిగి ఏర్పాటుచేసే ప్రశ్నలేదు—అని మంత్రి పేర్కొన్నారు.

పండగలకు, ఉత్సవాలకు ఎక్కువ ఖర్చు ఖర్చుచేసే బదులు దేవాలయాలలో ఒకానొక పవిత్ర వాతావరణాన్ని సృజించే నిమిత్తం ఒక పథకాన్ని రూపొందిస్తున్నామని శ్రీ నరసింహారావు వెల్లడించారు.

చర్చలో పాల్గొంటూ శ్రీయుతులు చిన కొండయ్య చౌదరి, ఎస్. ఓ. యం. ప్రసాదరావు, పై. వి. కృష్ణారావు, యస్. రామస్వామయ్య, గడియారం వెంకటశేషశాస్త్రి, ప్రభృతులు ధర్మకర్తల వంశపారంపర్యహక్కు రద్దు చేయాలని ఆదాయంలేని దేవాలయాలను ప్రభుత్వ నిధులతో పునరుద్ధరించాలని మఠాల స్థితిగతులను చక్కబరచాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ వసల సూర్యచంద్రరావు లలితకళలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

సభ్యుల సవరణలలో కనీసం ఒక్కదానినైన అంగీకరించవలసినదిగా శ్రీ కొండయ్యచౌదరి విజ్ఞప్తి చేశారు. కాని మంత్రి ససేమిరా వీలు కాదన్నారు. సభ సవరణలన్నిటిని త్రోసిపుచ్చింది. యథాతథంగా శాసనమండలి బిల్లును ఆమోదించింది.

సభాధ్యక్షస్థానంలో వున్న శ్రీ పి. శ్రీరామమూర్తి సమావేశాన్ని రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

వియత్నాంపై ఇందిర సూచనలు

ఉ థాంట్ మౌనం

మిత్రరాజ్యసమితి, జులై 15:—వియత్నామ్‌సమస్యా పరిష్కారానికి శ్రీమతి ఇందిరా గాంధిచేసిన ప్రతిపాదనపై వ్యాఖ్యానించరాదని సమితికార్యదర్శి ఉ థాంట్ నిర్ణయించుకొన్నారు. భారతప్రధాని సూచనపై సమితికార్యదర్శి అభిప్రాయం తెలుసుకొనడానికి మూడు రోజులుగా విలేఖరులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.

ప్రధాని ఇందిరాగాంధి ప్రతిపాదనలపై వ్యాఖ్యానంచేయరాదని ఉ థాంట్ చేసిన నిర్ణయానికి కారణం ఏమిటోతెలియదని సమితిఅధికారి ఒకరు ప్రకటించారు.

రష్యాచే మరొక ఉపగ్రహం ప్రయోగం

మాస్కో, జులై 15 :— సోవియెట్ యూనియన్ నిన్న కాస్మాస్—124 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. పరికరాలన్నీ క్రమంగా పనిచేస్తున్నట్టు టాస్ వార్తాసంస్థ ప్రకటించింది.

మంత్రుల ప్రయాణాలు

హైదరాబాద్, జులై 15:—ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈనెల 18వ తేదీన బయలుదేరి ఢిల్లీ వెడతారు. అక్కడ 19, 20 తేదీలలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. 21వ తేదీ హైదరాబాదు చేరతారు.

కార్మికశాఖమంత్రి శ్రీ గురుమూర్తి జులై 19వ తేదీన ఢిల్లీ వెడతారు. అక్కడ 20,21 తేదీలలో జరిగే సమాచారశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొని 22వ తేదీన తిరిగి హైదరాబాదు వస్తారు.

భారత-ఆఫ్ఘన్ స్నేహ సంబంధాల అభివృద్ధి

ఉపరాష్ట్రపతి పర్యటనానంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో ఆకాంక్ష

కాబూల్, జులై 15:— ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌లు తమ స్నేహ సంబంధాలను మరింత దృఢంగా పెంపొందించుకోవాలని ఉభయదేశాలు ఆకాంక్షను వెలిబుచ్చాయి.

భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనానంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో పరస్పర విశ్వాసంతో, చిత్తశుద్ధితో కూడిన ప్రస్తుత ఉభయదేశాల స్నేహ సంబంధాలపట్ల సంతృప్తి వెల్లడించబడింది.

ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారం విషయంలో ఇటీవల గైకొన్న చర్యలపట్ల సౌహార్దపూరిత వాతావరణంలో జరిగిన సంభాషణల సందర్భంలో ఉభయులు కృతజ్ఞత వెల్లడించారు.

ఆఫ్ఘన్ ప్రధానమంత్రితో ఉపరాష్ట్రపతి సంభాషణలు ముగిసిన అనంతరం ఉభయులు ఒకప్రకటన చేయాలనుకున్నారుగాని, డాక్టర్ జాకిర్‌హుస్సేన్ పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ ఇస్తున్న ప్రాధాన్యందృష్ట్యా ఒక సంయుక్త ప్రకటన జరగాలని నిర్ణయించబడింది.

సహజీవనానికి, సమస్యల శాంతియుత పరిష్కారానికీ నిదర్శనమైన తాష్కెంట్ ఒప్పందం పరస్పర విశ్వాసం, అవగాహన, సహకారం పెంపొందించగల వాతావరణాన్ని కల్పించగలదని ఉభయులు ఈ ప్రకటనలో అంగీకరించారు.

పొరుగుదేశంతో సత్సంబంధాలు కల్పించుకోడానికి తాష్కెంట్ ఒప్పందాన్ని తు. చ. తప్పకుండా చిత్తశుద్ధితో అమలు జరపాలని తనదేశం కృతనిశ్చయంతో వున్నట్టు ఉపరాష్ట్రపతి ఆఫ్ఘన్ ప్రధానికి తెలియజేశారు.

ఉభయపక్షాలు అలీనవిధానంపట్ల, సమాన హక్కులపై స్వేచ్ఛా సహకారంపట్ల, శాంతియుత సహజీవనంపట్ల తమ అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించాయి.

అంతర్జాతీయ సంబంధాలకు వియత్నామ్ యుద్ధం ప్రమాదకరం కాగలదని ఆందోళన వ్యక్తపరుస్తూ 1954 జెనీవా ఒప్పందం ప్రాతిపదికపై వియత్నామ్ సమస్య పరిష్కరించవచ్చునని వారు తమ విశ్వాసాన్ని వెల్లడించారు.

ఆయుధోత్పత్తి, పోటీపట్ల ఉభయనాయకులు ఆందోళనవ్యక్తపరచి, నిరాయుధీకరణమే మిక్కిలి ప్రధాన సమస్య అని మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 20 వ సమావేశం 1967 లోపున ప్రపంచ నిరాయుధీకరణ మహాసభను ఏర్పాటుచేయడం ఉభయులు హర్షించదగినదన్నారు.

అయూబ్‌కు ఉపరాష్ట్రపతి సందేశం

కాబూల్‌నుండి తిరిగివస్తున్న సందర్భంగా

ఢిల్లీ, జులై 15:— ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకుని ఉపరాష్ట్రపతి పాకిస్తాన్ భూభాగంమీదుగా విమానంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌కు అభినందన సందేశాన్ని పంపారు.

పాకిస్తాన్ ప్రజలయొక్క సంక్షేమాన్ని కోరుతున్నానని ఈ సందేశంలో వివరించారు.

అంతకుముందు కాబూల్‌నుండి బయలుదేరగానే ఆఫ్ఘనిస్తాన్ ప్రధానికి ఒక సందేశాన్ని పంపారు.

హైదరాబాద్‌లో క్షయరోగ శిక్షణ కోర్సు

జులై 18నుంచి ఏర్పాటు

న్యూఢిల్లీ, జులై 15:— ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్‌లో జులై 18 నుంచి 30వ తేదీవరకు నిర్వహించేక్షయ నిరోధక శిక్షణ కోర్సులో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, ఇండియా, ఇండొనేసియా, నేపాల్, థాయ్‌లెండ్‌లనుంచి మొత్తం 30 మంది పాల్గొంటారు.

క్షయ వ్యాధిని గుర్తించడం, చికిత్సనిరోధం, ఆ వ్యాధిని అదుపులోవుంచడంగురించి ఈ కోర్సులో నేర్పుతారు.

రోడ్డురవాణాసంస్థ కొత్త సర్వీసులు

హైదరాబాద్, జులై 15 :— రోడ్డు రవాణా సంస్థ రేపటినుండి సర్పంగి, ఉస్మాన్ సాగర్‌లకు కొత్త బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తున్నది.

ఇండో-పాక్ సమస్యలు

విదేశీ జోక్యం కూడదని శ్రీ కోసిగిన్ సూచన

మాస్కో, జులై 15:—భారత—సోవియట్‌దేశాల పరస్పర సహకార సంబంధాలు ఉభయదేశాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పరిరక్షణకై ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని శక్తివంతం చేశాయని ప్రధాని కోసిగిన్ ఉద్ఘాటించారు.

భారత—సోవియెట్ మైత్రి సమావేశంలో నిన్న ప్రసంగిస్తూ, ఉభయదేశాల మైత్రి ప్రపంచశాంతి సుస్థిరత్వానికి దోహదకరంకాగలదని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాలలో ఇండియాకెంతో బలీయమైన స్థానం వున్నది. కొంతకాలం వలసప్రాంతంగావుండి, స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకున్న అనంతరం అచిరకాలంలోనే ఇండియాలాగా అఖండమైన అభివృద్ధిని సాధించిన దేశంమరొకటి చరిత్రలోనే కనిపించదు. ప్రపంచసమస్యా పరిష్కార విషయంలో ఇండియా ఎంతో ఆసక్తితో కృషిచేస్తున్నది. ఒకవైపున ప్రపంచ శాంతికోసం, మరొకవైపున స్వాతంత్ర్యపరిరక్షణకోసం ఇండియా తన శక్తిసామర్థ్యాలను ఎలా వినియోగిస్తున్నది ఎంతో ప్రశంసనీయమైన విషయం. భారత ప్రజలు! ఇండియాగురించి అభిప్రాయమేమిటని సోవియెట్ పౌరులనెవరైనా అడగండి. ఇండియా శాంతికాముదేశమని, స్నేహశీలి అని వెన్వెంటనే సమాధానమిస్తారు.''అని శ్రీ కోసిగిన్ ఉద్ఘాటించారు.

శ్రీమతి ఇందిరాగాంధి సంతృప్తి

ఉభయదేశాలమధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలుమరింత అభివృద్ధికావడానికిగల అవకాశాలనుగురించి భారతప్రతినిధివర్గం మాస్కోలో జరిపిన చర్చలు- ''సత్ఫలితాల'' నొసంగగలవని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సంతృప్తి వ్యక్తం చేశారు.

సోవియెట్ సహకారంతో నిర్మాణమవుతున్న ''బొకారో ఉక్కు ఫ్యాక్టరీ'' ''నిర్మాణాత్మకమైన ఇండో—సోవియెట్ సహకారానికి సముజ్జ్వల ఉదాహరణ''మని శ్రీమతి ఇందిరా గాంధి అభివర్ణించారు.

ఇండో — పాక్ సంబంధాలు

శ్రీ కోసిగిన్ తమ ప్రసంగంలో ఇండో—పాక్ సంబంధాలను ప్రస్తావించి, బయటివారి జోక్యంలేకుండా ఉభయదేశాలు తమ సంబంధాలను సరిదిద్దుకోవాలనిపేర్కొన్నారు.ఉభయదేశాల శ్రేయస్సు దృష్ట్యా ఈ విధానం అవశ్యం అనుసరణీయమని ఆయన అన్నారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి తమ ప్రసంగంలో పాకిస్తాన్‌పట్ల ఇండియాకు ఎట్టి ద్వేషభావంలేదని, ఉభయదేశాలమధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, పరస్పర సహకారసంబంధాలను పెంచుకోవాలనే ఇండియా అభిలషిస్తున్నదని పేర్కొన్నారు.

''ఉభయదేశాల గౌరవప్రతిష్ఠలకు భంగం లేకుండా శాంతియుతంగానే పరిష్కరించుకోతగని సమస్యలేవీ ఇండియా పాకిస్తాన్‌లకు లేవు. మా స్నేహహస్తాన్ని పాకిస్తాన్‌కు అందిస్తున్నాం. వారు త్రోసిరాజనరనే మా ప్రగాఢ విశ్వాసం. ఉభయులకు సంబంధించిన సమస్యలపై ఏ స్థాయిలోనైనా చర్చలు జరపడానికి మేము సంసిద్ధంగానేవున్నాం'' అని ఆమె ఉద్ఘాటించారు.

శ్రీ రఘురామయ్య హెచ్చరిక

(1 వ పేజీ తరువాయి)

చర్యలను తీసుకోవాలని ఆయన వ్యక్తంచేశారు.

మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలనా దక్షతను కనబరిచినవారనీ, పార్లమెంటరీ సభ్యులలో ముఖ్యులనీ శ్రీ శాయి అభినందనలు తెలియజేశారు. ఇండియా పొగాకు వర్తకం పెంపుదల విషయంలో ఇతర దేశాలతో సంప్రతింపులు జరిపేనిమిత్తం అనేక పర్యాయాలు ప్రతినిధివర్గాలకు నాయకత్వం వహించి వెళ్ళారని, ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రివర్గంలో ప్రముఖమైన శాఖను చేపట్టి నిర్వహిస్తున్నారని శ్రీ రంగనాథశాయి శ్రీ రఘురామయ్యకు అభినందనలు తెలియచేశారు.

ఈ సందర్భంగా శ్రీ రంగనాథశాయి ప్రసంగిస్తూ పంటల భీమాపథకం ప్రవేశపెట్టేలవశ్యకత యిప్పుడు ఎంతయినా ఏర్పడివున్నదని, భారత వ్యవసాయంలో పంటలభీమా పథకం అనేది 'మాగ్నాకార్టా' వంటిదని అన్నారు. పొగాకు ఉత్పత్తికై, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మొక్క మున్నగునవి అధికంగా సరఫరా చేయాలని, గ్రేడింగ్‌కుగాని, మార్కెటింగ్‌కుగాని వ్యవసాయ యంత్ర పరికరాలు ఎంతగానో అవసరమని నొక్కిచెబుతూ, ఇవిగనుక లభ్యమైతే అధికంగాపొగాకునుఉత్పత్తిచేసి, ఎగుమతులు చేయవచ్చునని అన్నారు.

పరిశ్రమకు విద్యుచ్ఛక్తి కొరత ఏర్పడినందువల్ల కలిగిన దుష్ఫలితాలనుకూడా ఆయన వివరించారు.

శ్రీ డి. రజనీకాంతరావు కార్యదర్శి సందేశాలు చదివారు. శ్రీయుతులు పి.ఎల్.భండారీ, పి. వెంకటసుబ్బారావు, పి. ఆర్. చోప్రా ప్రభృతులుకూడా ఈ రజతోత్సవంలో ప్రసంగించారు. లీఫ్ టుబాకో సెక్షన్ చైర్మన్ శ్రీ ఇ. ఇ. సోర్మన్ వందన సమర్పణచేశారు.

హైదరాబాద్, జులై 14 :— 1964 65 సంవత్సరంలో తిరుపతి—తిరుమల దేవస్థానంవారికి రు.2,37,96,000 ఆదాయం వచ్చింది. ఇందులో 18 లక్షల రూపాయలు విద్యా సంస్థల నిమిత్తం ఖర్చుచేయబడింది.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జులై 15:—

నిన్నటి క్లోజింగ్ 22.25

నేటి ఓపెనింగ్ 22.25



జ్ఞాపకం చేసుకోటానికి అభిమాన పాత్రమైన క్షణము! హెర్క్యులిస్‌కే కాదు దాని స్వంతదారునికి కూడా వివాహపు దశమ వార్షికోత్సవము!

మీరు హెర్క్యులిస్‌ను కొంటే, అది మీ జీవితపు భాగస్వామి అగును సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మీ జీవితములో పరిస్థితులు మారుతాయి... ఉద్యోగంలో వృద్ధులు లభిస్తాయి. మీ పిల్లలు పెరిగి పెద్దవారౌతారు. పెండ్లిచేసికొని వేరొకచోట కాపురం పెడతారు. కాని మీ హెర్క్యులిస్ ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడూ మంచి పరిస్థితులలోనే ఉంటుంది.

హెర్క్యులిస్*

సైకిల్‌కంటె ఎక్కువైనది జీవితకాలపు నేస్తము.

ప్రొప్రయిటర్లు: ట్యూబ్ ఇన్వెస్టుమెంట్సు ఆఫ్ ఇండియా లి., మద్రాసు (లైసెన్సుడు యూజర్స్)

* రిజిష్టర్డు ట్రేడ్‌మార్కు ఆఫ్ హెర్క్యులిస్ సైకిల్ అండ్ మోటార్ కంపెనీలిమిటెడ్, యు.కె.

టి. ఐ. సైకిల్స్ ఆఫ్ ఇండియా, అంబత్తూరు - మద్రాసు 53.

JWT TIC/H/2960

హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్ను ఇచ్చుచున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మా తెలుగు ప్రాస్పెక్టస్ కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ, 6, స్ట్రింజర్స్‌వీధి, మద్రాసు—1.

తెలుపు అయింట్‌మెంట్

బి-టెక్స్

తామర, దురద, కురుపులు, గజ్జి, మొటిమలు, పుండ్లు, చలితో చెయ్యి కాలు పగుళ్లకు, జంతువుల దేహముమీద గాయములకు వాడినచో అవి తప్పక నయమగును

జోళ్ల ధరలు

Bata

రూపాయి విలువ తగ్గింపు

మూలంగా

Bata బాటా

మరియు

BSC బియస్‌సి

జోళ్ల ధరలు

ఏమీ పెరగలేదని

మా ఖాతాదార్లు గమనించ

ప్రార్థన

జోళ్ల అమ్మకపు ధర ముద్ర

ప్రతి జోడుపైని వుంది

(బాటా షూ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్)

పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు

ఈ క్రింద వివరింపబడిన ఉద్యోగములకు దరఖాస్తులు పశ్చిమ గోదావరిజిల్లా పరిషత్తు వారిచే కోరబడుచున్నవి. క్రింద పేర్కొనబడిన ఆయా ఉద్యోగములకు వాటికి ఎదురుగా చూపబడిన అర్హతలు గలవారు మాత్రమే దరఖాస్తులు పంపుకొనవలెను. ఆ అర్హతలు లేనివారినుండి వచ్చిన దరఖాస్తులు గుర్తింపబడవు. దరఖాస్తులు అరఠావుపైజ సాదా తెల్లకాగితముపైన అభ్యర్థి స్వంత దస్తూరిలో ఈ క్రింద తెలుపబడిన వివరములతో పంపవలెను.

..................ఉద్యోగము కొరకు దరఖాస్తు

1. దరఖాస్తుదారుని పూర్తి పేరు.
2. దరఖాస్తుదారుని తండ్రి పూర్తి పేరు. [దరఖాస్తుదారు వివాహితయగు స్త్రీ యయినచో, భర్త పూర్తి పేరుకూడ]
3. ప్రస్తుత చిరునామా.
4. శాశ్వత చిరునామా.
5. [1] పుట్టిన స్థలము, తాలూకా, జిల్లా. [2] పుట్టిన తేది. [ధ్రువపత్రము జతపరచవలెను]
6. విద్య మరియు సాంకేతిక అర్హతలు:— [1] సాధారణ విద్యార్హతలు. [2] వృత్తి లేక సాంకేతిక అర్హతలు. యోగ్యతా పత్రములు జతపరచవలెను
7. వెనుకబడ్డ కులములు లేక తెగలలో చేరియున్న ఒకదానికి చెందియున్నచో, ఆ కులము లేక తెగయొక్క వివరములు. [ధ్రువపత్రము జతపరచవలెను.]
8. గడచిన ఐదేండ్లలో అభ్యర్థి ఒక సంవత్సరము కంటె హెచ్చుకాలము ఉన్న ప్రదేశముల చిరునామాలు.
9. ఇదివరకు ఏదైనా ఉద్యోగము చేయుచున్న యెడల దాని వివరములు. ధ్రువపత్రము జతపరచవలెను.
10. అభ్యర్థి సంతకము.

పై నమూనాలో కోరబడిన వివరములతో నింపిన దరఖాస్తులు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు కార్యదర్శిగారి పేర [ఫలానా] ఉద్యోగమునకు దరఖాస్తు అని కవరుపై వివరముగ వ్రాసి పంపవలయును.

దరఖాస్తుతో యోగ్యతాపత్రముల నకళ్ళు [గజిటెడ్ ఆఫీసరుగారిచే ధ్రువపరచబడినవి] మాత్రము జతపరచి పంపవలెను. పాసుఅయిన పరీక్షలలో సంపాదించిన మార్కుల జాబితాల నకళ్ళు [ధ్రువపరచబడినవి] కూడ దరఖాస్తుతో పంపవలెను. అసలు యోగ్యతా పత్రములను ఇంటర్వ్యూ సమయమున చూపవలెను.

వెనుకబడ్డ కులములు లేక వెనుకబడ్డ తెగలకు చెందినవారు తప్ప మిగత దరఖాస్తుదారులు ఒక్కొక్కరు రూ. 5— లు [ఐదు రూపాయలు] రుసుమును తన దరఖాస్తుతో చెల్లించవలెను. ఒకేఅభ్యర్థి రెండు లేక అంతకన్న ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులను పెట్టుకొనవచ్చును. కానిఒక్కొక్క ఉద్యోగమునకు వేర్వేరు దరఖాస్తులను పెట్టుకొనవలెను. ప్రతిఒక్క దరఖాస్తుకు వేర్వేరుగ రుసుము చెల్లించవలెను. పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులయిన అభ్యర్థులు తమ రుసుమును పశ్చిమగోదావరి జిల్లాలోని ఇండియా స్టేటుబ్యాంకులలోగాని ప్రభుత్వ ఖజానాలలోగాని జమకట్టి అసలు చలానాను దరఖాస్తుతో జతపరచి పంపవలెను. ఇతరజిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ రుసుమును మనీ ఆర్డరుద్వారా చెల్లించవచ్చును. మనిఆర్డరు ఫారములోని కూపనులో ఆ రుసుము ఏ ఉద్యోగమునకు లేక ఏయే ఉద్యోగములకు ఉద్దేశించిన తమ దరఖాస్తులకు సంబంధించినదో వివరముగ వ్రాయవలెను.

—1963 అక్టోబరులోను, 1964 సెప్టెంబరులోను యీ పరిషత్‌వారి ప్రకటనలను పురస్కరించుకొని సకాలములో దరఖాస్తులు పెట్టిన అభ్యర్థులు మరల యిప్పుడు దరఖాస్తు పెట్టుకొన నవసరంలేదు.

వెనుకబడ్డ కులము లేక తెగకు చెందిన దరఖాస్తుదారులు రుసుము చెల్లించ నవసరము లేదు. అట్టి దరఖాస్తుదారులు తమ కులమును లేక తెగను తెలియపరచు ధ్రువపత్రమును వారి తాలూకా తహసీలుదార్లు లేక డిప్యూటి తహసీలుదారుగారిచే ఇవ్వబడిన ధ్రువపత్రమును వారి దరఖాస్తులకు జతపరిచి పంపవలెను.

ప్రభుత్వ సంస్థలు లేక కార్పొరేషన్లలోగాని, స్థానిక సంస్థలలోగాని పాఠశాలల్లోగాని పని చేయుచున్నవారు తమ దరఖాస్తులను తమ అధికారులద్వారా పంపుకొనవలెను. దరఖాస్తులు ఏలూరులోని జిల్లాపరిషత్తు కార్యాలయమునకు తేది 30—7—1966 సాయంకాలము 5 గంటల లోపల వచ్చి చేరవలెను.

పై నిబంధనలకు ఎటువంటి సడలింపులు ఉండవు. అసంపూర్తి దరఖాస్తులు, అవసరమైన వివరములులేని దరఖాస్తులు, కులము లేక తెగకు సంబంధించిన ధ్రువపత్రముగాని లేక రుసుము చెల్లించిన చలాన లేక మని ఆర్డరు తదితర వివరములుగాని లేని దరఖాస్తులు, సకాలములో చేరని దరఖాస్తులు అంగీకరింపబడవు. అభ్యర్థులు యింటర్వ్యూకు పిలిచిన తేదికి వారి స్వంత ఖర్చులపై రావలెను.

ఇదివరలో జిల్లా యెన్నిక సంఘముచే యింటర్వ్యూచేయబడి యింతవరకు పుద్యోగము పొందనివారు యిప్పుడు మరల దరఖాస్తు పెట్టుకోవలయును.

వ.సం. ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి 1—7—66నాటికి	విద్యార్హతలు
1 2	3	4	5
1. హైయర్ క్వాలిఫైడ్ బి. యిడి. అసిస్టెంట్లు — ఇంగ్లీషు	180—10—290—15—350.	18 సంవత్సరములు నిండియుండవలెను కాని 55 సం. లు నిండి యుండరాదు.	[1] ఎం.ఏ. లేక బి. ఏ. ఆనర్సు ఇంగ్లీషుమరియు బి. యిడి. లేక [2] బి.ఏ., బి. యిడి. మరియు ఇంగ్లీషులో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
2. డిటో — లెక్కలు	డిటో	డిటో	[1] ఎం.ఏ. లేక బి. ఏ. ఆనర్సు లెక్కలుమరియు బి. యిడి. లేక [2] బి. ఏ. బి. యిడి. మరియు లెక్కలలో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
3. డిటో—ఫిజికల్ సైన్సు	డిటో	డిటో	[1] ఫిజిక్సు లేక కెమిస్ట్రీలో ఎం. ఎస్. సి.లేక బి. ఎస్. సి. ఆనర్సు మరియు బి. యిడి. లేక [2] బి. ఏ. [సైన్సు] బి. యిడి. లేక బి.యస్‌సి బి. యిడి. మరియు ఫిజికల్ సైన్సులో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
4. డిటో—నాచురల్ సైన్సు	డిటో	డిటో	[1] బోటనీ లేక జూఆలజీలో ఎం. ఎస్.సి.లేక బి. ఎస్. సి. ఆనర్సు మరియు బి. యిడి. లేక బి.ఏ.[సైన్సు] బి.యిడి. లేక బి. ఎస్.సి.,బి.యిడి. మరియు నాచురల్ సైన్సులో పోస్టు సర్టిఫికెట్టు డిప్లొమా.
నో. 1, 2, 3, 4 లకు షరా:— పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా గలవారికి రూ. 130—250 స్కేలులో జీతము మరియు నెలకు రూ. 15— లు అలవెన్సు మాత్రము ఇవ్వబడును.			
5. బి. యిడి. అసిస్టెంట్లు —లెక్కలు	రు. 130—5—155—7½—200—10—250	డిటో	బి.ఏ. లేక బి. యస్. సి. లెక్కలు మరియు బి. యిడి. [బి. ఏ. లేక బి. యస్‌సి. లెక్కలు] డిగ్రీ మాత్రమేకలవారు కూడ దరఖాస్తులు పంపుకొనవచ్చును.
6. డిటో—సైన్సు	డిటో	డిటో	బి. ఏ. సైన్సు లేక బి. యస్. సి. [ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, లేక జూ ఆలజీ] మరియు బి. యిడి. [బి. ఏ. [సైన్సు] లేక బి. ఎస్. సి. డిగ్రీమాత్రమే కలవారు కూడ దరఖాస్తు పంపుకొనవచ్చును]
7. డ్రాయింగు టీచర్లు	రు. 80—4—100—5—150	డిటో	1. [1] హేండ్‌అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగులో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, లేక హైదరాబాదులోని ప్రభుత్వ లలిత కళల మరియు శిల్పకళల కళాశాల నుండి పొందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్టు ఇన్ ఆర్ట్సు, లేక హైదరాబాదు [మద్రాసు] లోని ప్రభుత్వ కాలేజీనుండి పొందిన సర్టిఫికెట్టు ఇన్ ఎడ్యుకేషనల్ హేండ్‌వర్కు అండ్ డ్రాయింగ్, లేక ఆంధ్రప్రదేశ్ మాజీ హైదరాబాదు ప్రభుత్వ డ్రాయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు గ్రేడు 2 [హైయర్] మరియు [2] డ్రాయింగులో లోయర్ గ్రేడు టెక్నికలు టీచర్సు సర్టిఫికెట్టు, లేక హైదరాబాదులోని ప్రభుత్వ లలితకళల మరియు శిల్పకళల కళాశాలలో ఒక సంవత్సరపు డ్రాయింగ్ టీచర్ల ట్రైనింగ్‌కోర్సు సర్టిఫికెట్టు. [3] డ్రాయింగులో హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
8. వ్యాయామ బోధకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు గ్రేడు 1	రు. 110—4—130—5—150—7½—180.	డిటో	ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచరు సర్టిఫికెట్టు హైయర్ గ్రేడు.
9. వ్యాయామ బోధకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు [గ్రేడు 2	రు. 80—4—100—5—150	డిటో	ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు సర్టిఫికెట్టు — లోయర్ గ్రేడు.
10. హిందీ పండితులు — గ్రేడు 2	రు. 100—5—150	డిటో	గ్రూపు ఎ లోని ఒక అర్హతలు మరియు గ్రూపు బి లోని ఒక అర్హత ఉండవలెను.

— ఎ —

[1] మద్రాసు దక్షిణభారత హిందీ ప్రచార్ సభవారి 'విశారద' డిప్లొమా.
[2] అలహాబాదు హిందీ, సాహిత్య సమ్మేళన్‌వారి 'సాహిత్య రత్న' డిప్లొమా కాని లేక విశారద డిప్లొమా కాని
[3] మద్రాసు యూనివర్సిటీ వారి 'హిందీ విద్వాన్' టైటిల్.
[4] ఆంధ్ర యూనివర్సిటీవారి 'హిందీభాషాప్రవీణ' టైటిల్.
[5] దేవగఢ్ హిందీ విద్యాపీట్‌వారి 'సాహిత్య భూషణ్' డిప్లొమాకాని లేక 'సాహిత్యాలంకార్' డిప్లొమాకాని
[6] బెనారస్ శ్రీ కాశీవిద్యాపీట్ వారి 'శాస్త్రి' డిగ్రీ కాని లేక 'హిందీకోవిద' డిగ్రీకాని.
[7] ఆగ్రా అఖిలభారతీయ హిందీ పరిషత్‌వారి 'భారతీయ హిందీ పారంగత్' డిప్లొమా.
[8] హైదరాబాదు హిందీ ప్రచారసభవారి 'హిందీ భూషణ్' డిప్లొమా.
[9] ఏ భారతీయ యూనివర్సిటీ వైనా హిందీ ప్రత్యేక ఆప్షనల్ విషయముగాగల బి. ఏ. లేక ఎం. ఏ. డిగ్రీ.

— బి —

[1] మద్రాసు దక్షిణభారత హిందీ ప్రచారసభవారి 'ప్రవీణ' తో కూడిన ప్రచారక్ డిప్లొమా.
[2] వార్ధా హిందూస్థానీ ప్రచారసభవారి 'ప్రచారక్' డిప్లొమా.
[3] ఆగ్రా అఖిలభారతీయ హిందీ పరిషత్ వారి 'శిక్షణ కళా ప్రవీణ' డిప్లొమా.
[4] హైదరాబాదు హిందీ ప్రచారసభవారి 'హిందీ భూషణ్'తో కూడిన 'హిందీ శిక్షక్' డిప్లొమా.
[5] ప్రభుత్వమువారి హిందీ పండిట్సు ట్రైనింగ్ సర్టిఫికెట్టు.
[6] బి. ఇడి. డిగ్రీ.
[7] సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు.

వ.సం. ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి	విద్యార్హతలు
11. తెలుగు పండితులు— గ్రేడు 2	రు. 100—5—135. [ట్రైనింగు అర్హతలేనివారికి] రు. 100—5—150. [ట్రైనింగ్ అర్హతగలవారికి]	డిటో	తెలుగులో ఓరియంటల్ టైటిల్ — మరియు పండిట్సు ట్రైనింగ్ లేక హైయర్ ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగ్, లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు. [ఓరియంటల్ టైటిల్సు మాత్రమే కలవారుకూడా దరఖాస్తు చేయవచ్చును.]

పై అర్హతలుగల అభ్యర్థులు చాలినంతమంది లభ్యముకానిచో ఈ క్రింది అర్హతలు గలవారినికూడ కేవలము తాత్కాలిక పుద్యోగముల కొరకు ఎన్నుకొనబడుదురు. అట్టివారు తగు అర్హతలు గలవారు లభ్యమైన తక్షణమే పుద్యోగమునుండి తీసివేయబడుదురు. కాబట్టి అట్టివారు కూడ దరఖాస్తు చేసుకొనవచ్చును. వారికి రూ. 70—2—100 స్కేలు ఇవ్వబడును.

[1] ప్రిలిమినరీ ప్యాసు సర్టిఫికెట్టు.
[2] ఎంట్రెన్సు ప్యాసు సర్టిఫికెట్టు.
[3] హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్‌వారి 'విశారద' డిప్లొమా.

వ.సం. ఉద్యోగము పేరు	జీతము స్కేలు	వయస్సు పరిమితి	విద్యార్హతలు
12. సంస్కృత పండితులు— గ్రేడు 2	డిటో	డిటో	సంస్కృతములో ఓరియంటల్ టైటిల్ మరియు పండిట్సు ట్రైనింగ్ లేక హైయర్ ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడ్ టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు. [కేవలము ఓరియంటల్ టైటిల్ మాత్రము గలవారుకూడ దరఖాస్తు చేయవచ్చును]
13. ఉర్దూ మున్షీలు — హైయర్ క్వాలిఫైడ్	రు. 180—10—290—15—350	డిటో	ఉర్దూలో ఎం. ఏ. డిగ్రీ లేక బి. ఏ. ఆనర్సు డిగ్రీ మరియు బి. ఇడి. డిగ్రీ.
డిటో	రు. 130—5—155—7½—200—10—250. మరియు నెలకు రు. 15—లు అలవెన్సు.	డిటో	[1] ఉర్దూలో బి.ఏ. లేక బి. ఒయల్ డిగ్రీ మరియు బి. ఇడి. డిగ్రీ మరియు ఉర్దూలో పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా లేక [2] ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెట్టు, మరియు ఉర్దూలో పోస్టు సర్టిఫికెట్టు కోర్సు డిప్లొమా.
14. డిటో— గ్రేడు 1	రు. 130—5—155—7½—200—10—250.	డిటో	[1] ఉర్దూలో బి. ఏ. లేక బి. ఒ. యల్. డిగ్రీ మరియు బి.ఇడి. డిగ్రీ లేక సెకండరీ గ్రేడు టీచరుల ట్రైనింగు సర్టిఫికెట్టు లేక [2] ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగ్ సర్టిఫికెటు.
15. ఉర్దూ మున్షీలు— గ్రేడు 2	రు. 100—5—135. [ట్రైనింగ్ అర్హతలేని వారికి] రు. 100—5—150. [ట్రైనింగు అర్హత కల వారికి.]	డిటో	ఉర్దూలో ఓరియంటల్ టైటిల్, మరియు ఉర్దూ మున్షీ ట్రైనింగ్ లేక సెకండరీ గ్రేడు టీచరు ట్రైనింగు లేక హైయరు ఎలిమెంటరీ గ్రేడు టీచరు ట్రైనింగు సర్టిఫికెట్టు. [ఉర్దూలో ఓరియంటల్ టైటిల్ మాత్రమే కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.]
16. సెకండరీ గ్రేడు అసిస్టెంట్లు.	రు. 80—4—100—5—150.	డిటో	సెకండరీ గ్రేడు లేక సీనియర్‌బేసిక్ గ్రేడు టీచరు ట్రైనింగు సర్టిఫికెటు.
17. మ్యూజిక్ సంగీత టీచర్లు.	రు. 80—4—100—5—150.	డిటో	ఇండియన్ మ్యూజిక్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెటు, మరియు మ్యూజిక్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
డిటో	రు. 70—2—90—3—120.	డిటో	ఇండియన్ మ్యూజిక్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెటు, మరియు మ్యూజిక్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
18. కుట్టుపని (Sewing & Needle Work) టీచర్లు.	రు. 70—2—90—3—120.	డిటో	నీడిల్‌వర్కు — డ్రెస్ మేకింగ్‌లో ప్రభుత్వము వారి గ్రూప్ సర్టిఫికెట్టు మరియు నీడిల్ వర్కు డ్రెస్ మేకింగ్‌లో ప్రభుత్వము వారి లోయరు గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు.
19. సెక్రటేరియల్ అసిస్టెంట్లు.	రు. 130—5—155—7½—200—10—250	డిటో	[1] బి. కాం., మరియు బి.ఇడి లేక [2] బి. కాం. మరియు టీచర్సు డిప్లొమా లేక [3] బి. కాం. మరియు అక్కౌంటెన్సీ బుక్ కీపింగ్ కామర్స్, షార్ట్‌హాండ్‌లలో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు. లేక [4] డి. కాం. మరియు అక్కౌంటెన్సీ బుక్ కీపింగ్ కామర్స్, షార్ట్‌హాండ్‌లలో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు. షరా:—ఈ మూడు విషయములలో కాకున్నా, కనీసము అక్కౌంటెన్సీ, కామర్సులలో నైనా హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.
20. కమర్షియల్ ఇన్‌స్ట్రక్టర్లు.	రు. 110—4—155—7½—200—10—250.	డిటో	టైప్ రైటింగ్, షార్ట్‌హాండ్‌లు రెండిట్లోగాని లేక కనీసము ఏ ఒకదానిలో నైనగాని హైయర్ గ్రేడు టెక్నికల్‌టీచర్సు సర్టిఫికెట్టు. షరా:— టైప్‌రైటింగ్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు షార్ట్‌హాండ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు కలవారు గాని లేక కనీసము షార్ట్‌హాండ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు కలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.
21. క్రాఫ్ట్ టీచర్లు— అగ్రికల్చర్ [వ్యవసాయము]	రు. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] అగ్రికల్చర్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు అగ్రికల్చర్‌లో హైయర్ గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు. లేక [2] అగ్రికల్చర్‌లో హయ్యరు గ్రేడు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, మరియు సెకండరీ గ్రేడ్ లేక సీనియర్ బేసిక్ గ్రేడు టీచర్సు సర్టిఫికెట్టు.
	రు. 80—4—100—5—150.	డిటో	అగ్రికల్చర్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు, మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు.
22. క్రాఫ్ట్ టీచర్లు— వీవింగ్ [నేత]	రు. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు మరియు వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు. లేక [2] వీవింగ్‌లో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు మరియు సెకండరీ గ్రేడు లేక సీనియర్ బేసిక్ గ్రేడు టీచర్స్ సర్టిఫికెట్టు.
	రు. 80—4—100—5—150.	డిటో	[1] వీవింగ్‌లో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు. లేక [2] నెల్లూరు గవర్నమెంటు ట్రైనింగు కాలేజీవారు ఇచ్చిన వీవింగ్ టీచర్సు సర్టిఫికెట్టు.
23. క్రాఫ్టు టీచర్లు— వుడ్‌వర్కు వడ్రంగపని	రు. 110—4—130—5—150—7½—180.	డిటో	[1] వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్టు మరియు వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు. లేక [2] వుడ్‌వర్కులో హైయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, మరియు సెకండరీ గ్రేడ్ లేక సీనియర్ బేసిక్ గ్రేడ్ టీచర్సు సర్టిఫికెట్టు.
	రు. 80—4—100—5—150.	డిటో	[1] వుడ్‌వర్కులో లోయర్ గ్రేడు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్టు, మరియు ఎనిమిదవ క్లాసు ప్యాసు అయిన సర్టిఫికెట్టు. లేక [2] నెల్లూరు గవర్నమెంటు ట్రైనింగ్ కాలేజీవారు ఇచ్చిన వుడ్‌వర్కు టీచర్సు సర్టిఫికెట్టు.
24. లోయర్ డివిజన్ గుమాస్తాలు.	రు. 80—4—100—5—150.	18 సంవత్సరంపైన 30 సం. లోపు వెనుకబడ్డ కులములు వెనుకబడ్డ తెగలు వారికి 35 సం. లోపువయస్సు ఉండవచ్చును.	ఎస్. ఎస్. ఎల్. సి. లేక మెట్రిక్యులేషన్ పాస్సై యుండవలెను.
25. క్లరికల్ అటెండర్లు	రు. 60—2—80.	డిటో	మూడవ ఫారము లేక ఆ పైస్టాండర్డు పాసై యుండవలెను.
26. స్టెనోగ్రాఫర్లు	రు. 80—4—100—5—150. మరియు స్పెషల్ జీతము రు.15— షార్టుహాండ్ లోయర్ ప్యాసైన వారికి మరియు రు. 25—షార్టు హాండ్ హైయర్ ప్యాసైనవారికి అదనముగానవ్వును.	డిటో	ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాస్ అయి టైపు హైయర్ గ్రేడు మరియు షార్టు హాండులో హైయర్ గ్రేడు గాని లోయర్ గ్రేడు గాని ప్యాసై యుండవలెను.
27. టైపిస్టులు — ఇంగ్లీషు.	రు. 80—4—100—5—150. మరియు స్పెషల్ జీతము రు. 10— అదనము.	డిటో	యస్. యస్. యల్‌.సి. ప్యాసుఅయి టైప్‌రైటింగు హైయర్ గ్రేడు ప్యాసై యుండ యుండవలెను.
28. జీపు డ్రైవర్లు	రు. 70—2—100.	డిటో	మోటారు వాహికలు నడుపుటకు కరెంటులైసెన్సు మరియు రెండు సంవత్సరముల అనుభవము యుండవలెను.
29. ట్రాక్టరు డ్రైవర్లు	డిటో	డిటో	కరెంటు ట్రాక్టరు లైసెన్సు మరియు ఒక సంవత్సరము అనుభవము మరియు ధృడకాయుడు అయియుండవలెను.
30. మేస్త్రీలు [వర్క్సు]	రు. 71—50	డిటో	స్కూలుఫైనల్ పరీక్షకు హాజరై యుండవలెను.
31. మేస్త్రీలు [టెక్నికల్]	రు. 100—	డిటో	స్కూలుఫైనల్ పరీక్షకు హాజరై మరియు టెక్నికల్ సబ్జక్టులలో ఒకటి కాని రెండు కాని పాసై యుండవలెను.
32. హూయింగ్ ఇన్‌స్పెక్టర్	రు. 30—	21 సం. కు పైన 35 సం. కు లోపు వెనుకబడ్డ తెగలు వెనుకబడ్డ కులము వారికి 40 సం.లోపు వయస్సు ఉండవచ్చును.	ఎస్. ఎస్. ఎల్. సి. గాని ఎనిమిదవ క్లాసుగాని మూడవ ఫారముగాని ప్యాసు అయియుండవలెను.మరియు స్త్రీ సంక్షేమ డిపార్టుమెంటు యొక్క ఏదైనా సంస్థలో ట్రయినింగు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్టు ఉండవలెను.
33. మేస్త్రీలు [కామన్ ఫెసిలిటీ సెంటర్సు బ్లాకుస్మిత్]	రు. 80—2—90—3—120.	18 సం.పైన 30 సం. లోపు వెనుకబడ్డ తెగలు వెనుకబడ్డ కులములు వారికి 35 సంవత్సరము లోపు వయస్సు వుండవచ్చును.	5 వ తరగతి పాసై యుండవలెను. పదునొకండు నెలలు తక్కువ కాకుండా యుండు కోర్సులో టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరు గారి వద్దనుండి గాని లేక ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు వద్దనుండి ఆ వృత్తిలో అర్హతపత్రము పొందియుండవలెను. ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటరులలో కాని లేక వర్కుషాపులో కాని ఆవృత్తిలో 3 సంవత్సరములు అనుభవ ముండవలెను.
34. డిటో— కార్పెంటరీ	డిటో	డిటో	డిటో
35. బలవాడి టీచర్లు	రు. 80—4—100—5—150.	డిటో	సెకండరీ గ్రేడు ట్రైనింగు మరియు సర్వోదయ మెథడ్సులో గాని ప్రీబేసిక్ ట్రైనింగు గాని పొందియుండవలెను.
36. డిమాన్‌స్ట్రేటర్స్ కార్పెంటరీ	రు. 115—4—135—5—150.	డిటో	3 వ ఫారము పాసై యుండవలెను. మరియు ప్రభుత్వము వారిచే గుర్తింపబడిన సాంకేతిక ఇన్‌స్టిట్యూట్ లో కార్పెంటరీ ట్రైనింగ్ సర్టిఫికెటు పొందియుండవలెను. కంపెనీతో గాని ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గాని 3సంవత్సరములు అనుభవము కలిగి యుండవలెను. ఆ ట్రైనింగు కాలము 3 సంవత్సరములు తక్కువ కాకుండా యుండవలెను.

(మిగతా 6 వ పేజీ 1, 2 కాలములలో)

సంగ్రహ ప్రకటనలు

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

Estd. 1956. Phone: 727

విజయా ఇంజనీరింగ్ కాలేజి

స్టేషన్‌రోడ్డు, గుంటూరు—1.

COURSES OFFERED

A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్ సీర్సు—(డ్రాఫ్ట్సుమన్ కోర్సులు
వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్.

నోటీసులు

హడగల్లి మునసబు కోర్టులో
[బళ్ళారి జిల్లా]
ఒ. ఎస్. 395—65

వి. సిద్దప్ప, యెనిగిబసాపూర్ గ్రామం, మల్లాపూర్ తాలూకా, బళ్ళారిజిల్లా—వాది
ఎదిరి
1. మెస్సర్స్ ఎ. సుబ్బారెడ్డి అండ్ కం., తరఫున పార్ట్నరు ఎ. సుబ్బారెడ్డిద్వారా, కం(ట్రాక్టర్సు: జి. కొడిహళ్ళి, మల్లాపూర్ తాలూకా, నెల్లూరు జిల్లా, మినగల్లులో స్థిరనివాసులు.
2. పి. వెంకరెడ్డి, 1 వ కంపెనీ సూపర్వయిజరు.
—ప్రతివాదులు.

1 వ ప్రతివాదికి సమన్సు.

పైవావా పై కోర్టువారియెదుట మీరు హాజరయ్యే నిమిత్తము 27—7—66 కు వాయిదా వేయబడి యున్నది. మీరు హాజరు కాని పక్షమున మీ పరోక్షమున డిక్రీ ప్యాసు చేయబడును. గనుక తెలిసికోవలెను.

(సం) ఎం. కృష్ణారెడ్డి, వాది తరఫు వకీలు.

సూపర్ స్పిన్నింగు మిల్సు లిమిటెడ్
కిరికెర పోస్టు, హిందూపురం

పై మిల్లువారు పోస్టాఫిదగ్గర ఉన్న జక్కర పాళ్యయము గ్రామములోని శ్రీమల్లిఖార్జున్ కె. గోవిందస్వామి నాయకన్ గారికి 506 వ సంఖ్యగల షేరు [వాటా] సర్టిఫికేటు లయిదు వాటాలకు అనగా 9075 నుండి 9079 వరకు గల అయిదు వాటాలకు జారీచేసి ఉండిరి. ఆవారు షేరు [వాటా] సర్టిఫికేటు ఎక్కడనో [illegible]ట్టుకొబడినట్లు మాకు తెలియ జేయబడినది. సదరు వాటాదారుకు యింకొక డూప్లికేటు షేరు [వాటా] సర్టిఫికెట్టు యివ్వ నుద్దేశింపబడినది. ఈ విషయములో ఆక్షేపణ ఏదైనా ఉన్నట్లయితే, అటువంటి ఆక్షేపణలను పై కంపెనీవారి యెదుట 5—8—66 వ తేదీవగాని, లేక ఆ తేదీ లోగాగాని, దాఖలు చేసుకోవచ్చునని యిందుమూలముగా ఎల్లరకు తెలియజేయడమైనది.

ఫర్ సూపర్ స్పిన్నింగుమిల్సు లిమిటెడ్, ఫర్ ఎల్. ఆర్. జి. నాయుడు అండ్ సన్స్
(సం) వి. యన్. రామచంద్రన్
తేదీ 14—7—66 పార్ట్నర్, మేనేజింగు ఏజంట్సు.

అమ్మకము

కెమెరాలు, రోలోఫిలింలు, ఆగ్ఫా పేపర్సు, ఎలక్ట్రానిక్ ఫ్లాష్ యూనిట్లకు యితర అన్ని రకముల ఫోటో సామాన్లకు
మూర్తి అండ్ సన్సు,
ఏలూరు రోడ్డు — విజయవాడ—2.
రోల్ ఫిలిం డెవలపింగ్ మా ప్రత్యేకత.

కావలెను

వై.ఆర్. హైస్కూలు, పర్చూరు, గుంటూరుజిల్లా

గణితము, సైన్సు, బి. యి. డి. లు ఏప లెను. ది. 19—7—66 తేదీ ఉదయము 11 గంటలకు దరఖాస్తులు, సర్టిఫికెట్లతో సహా హైస్కూలులో కరస్పాండెంటుగారి యెదుట స్వంతఖర్చుతో హాజరు కావలెను. గుంటూరుజిల్లా విద్యా శాఖాధికారికి కూడా ఒక కాపీ పంపవలెను.

టెండరు నోటీసులు

— విజయనగరం మునిసిపాలిటి

విజయనగరం మ్యునిసిపల్ కాస్సలు వారిచే మునిసిపల్ ఆఫీసు ఆవరణలో [కస్బా మెయిన్ రోడ్డు వానుకుని] కట్టించబడిన అయిదు దుకాణపుగదులను తే. 1—8—66నుండి అయిదు సంవత్సరముల కాలము వ్యాపారము చేసుకొనుటకు అద్దెకు పొందు హక్కు శ్రీ మ్యునిసిపల్ సెక్రటరీ వారిచే గాని, వారి అనుమతి పొందినవారిచేగాని, ఉదయము గం. 9—0 లకు తే. 27—7—66 దీ నను అవసరమగుచో తదితర తేదీలలోనున్నూ మ్యునిసిపల్ ఆఫీసులో బహిరంగముగా వేలం వేయబడును.

పాటు షరతులు, వగైరాలు పైఆఫీసులందు తెలుసుకొనవచ్చును.

(సం) సి. రామిరెడ్డి, మ్యునిసిపల్ సెక్రటరీ అండ్ స్పెషల్ఆఫీసరు.

గుండుగొలను గ్రామ పంచాయతి

పశ్చిమ గోదావరిజిల్లా, ఏలూరు తాలూకా, గుండుగొలను గ్రామ పంచాయతీ ఏరియాలో యీ దిగువ సుదహరించిన నాల్గురోడ్లు ఎం లకు సీల్డు టెండర్లు ది. 23—7—1966 తేదీ సాయంత్రం గం. 4 ల వరకు సదరు పంచాయతీ కార్యాలయమునిద్ద శ్రీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచేగానీ, వారి అనుమతి పొందిన వారిచేగానీ, తీసుకొనబడును. అదేరోజు సాయంత్రం గం. 4—30 ని. లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. డిపాజిట్టులేని టెండర్లు విర్మరకాలము దాటిన చ్చిన టెండర్లు అంగీకరించబడవు. టెండరు షరతులు, ఎస్టిమేటు వివరములు, ఆఫీసు పని చేయు వేళలయందు తెలుసుకొనవచ్చును.

1. సంత మార్కెట్టు నుండి శ్రీ మద్దుల ఉమామహేశ్వరరావు గారి యింటివరకు గల రోడ్డుకు మెటలు వేయుట.
2. వింధ్యావాసి చెరువుకు పడమర వైపున రోడ్డుకు గ్రావెలు వేయుట.
3. మిల్లురోడ్డు నుండి శ్మశానము వరకు గ్రావెలు రోడ్డు వేయుట
4. గంగానమ్మ గుడినుండి శ్రీ మామిళ్ళపల్లి కృష్ణమూర్తి గారి యింటివరకు గ్రావెలు రోడ్డు వేయుట.

(సం) కె. ఈశ్వరరావు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
గుండుగొలను గ్రామ పంచాయితీ.

(4 వ పేజీ తరువాయి)

37. బుక్ బైండింగు ఇన్‌స్ట్రక్టర్సు	రు. 70—2 —100	ఓటో	3 వ ఫారము పాసై యుండవలెను. ఇండస్ట్రీసు డిపార్టుమెంటు వారిచే గాని పేరెక్కిన ఇన్‌స్టిట్యూట్‌చేగాని బుక్ బైండింగ్‌లో అర్హత పత్రము పొంది యుండవలెను.
38. ఉప్ వీవింగు ఇన్‌స్ట్రక్టర్సు	రు. 80—2 —90—3 —120.	ఓటో	5 వ తరగతి ప్యాసయి యుండవలెను. 11 నెలల ఉప్ వీవింగుకోర్సులో అర్హత పత్రముపొంది యుండవలెను. వర్కు షాపులో గాని ట్రయినింగ్ కస్ ప్రొడక్షన్ సెంటరు లోగాని 3 సంవత్సరముల అనుభవము యుండవలెను.
39. డిమాన్‌స్ట్రేటర్సు బ్యాక్సైట్	రు. 115—4 —135—5 —150.	ఓటో	కార్పెంటరీ డిమాన్‌స్ట్రేటరుకు ఎదురుగా పేర్కొనిన అర్హతలు.
40. క్రిడ్‌స్టోన్సు సుపోర్టర్లు	రు. 80—4 —100—5 —150.	ఓటో	స్కూలుఫైనలు పరీక్ష ప్యాసై యుండవలెను. మ రి యు కొంత డబ్బు సెక్యూరిటీగా కట్టుటకు సిద్ధపడుగా యుండవలెను.
41. స్టోరు కీపర్సు	రు. 100—4 —120—5 —150. రు. 80—4— 100—5—150	ఓటో	ఓటో
42. పోలీజీతాలల్ వర్కర్సు	రు. 80—4 —100—5 —150.	ఓటో	స్కూలుఫైనలు మరియు దానికి సమానమైన పరీక్షలలో ప్యాసై యుండవలెను.
43. టైప్ అసిస్టెంట్సు	రు. 115—4 —135—5 —150.	ఓటో	మూడవ ఫారము ప్యాసు అయి ఉండవలెను. మరియు సినిమా ఆపరేటర్సుకి గవర్నమెంటు బోర్డు ఆఫ్ ఎగ్జామినర్సుచే పెట్టబడిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలెను.

(జి. వి. రాయపరాజు)
కార్యదర్శి,
పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్, ఏలూరు.

కోడి - పాము పోరులో పాము హతం

ఫీమవరం, జూలై 15:— భీమవరం తాలూకా కాళ్ళ గ్రామంలో శ్రీ చిట్టూరి డేవిడ్ ఇంటివద్ద జరిగిన కోడి పెట్ట — త్రాచుపాముకు జరిగిన విచిత్ర పోరాటములో పాము చంపివేయబడింది.

ఈ పోరాటంలో లెగ్‌హారన్ జాతికి చెందిన కోడిపెట్ట రెండు అడుగులు నిలువు గల త్రాచుపాము తల తన ముక్కుతో పట్టుకొనగా త్రాచుపాము తన తోకతో కోడిని చుట్టివేసింది. తరువాత పాము తలను కోడి ముక్కుతో పిడిని కాళ్ళతో దక్కి ఆపామును చంపివేసింది. కోడిపెట్టకు ఏవిధమైన ప్రమాదము జరుగలేదు. చాలా మంది ప్రేక్షకులు ఈ విచిత్రపోరాటాన్ని తిలకించారు. [మ. వి.]

పంచాయతీ అధికారి దుర్మరణం

భీమవరం, జూలై 15:— మహాదేవపట్నం పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీ చెన్ను శ్రీనివాసరావు[35]జూలై 10వ తేదీ వేకువ జామున యిక్కడ దుర్మరణంపాలైనారు. ఆయన తెల్లవారు జామున రైలు పట్టాలు దాటుటకు ప్రయత్నిస్తుండగా ఒక గుడ్సురైలు ఇంజను దీపపుకాంతికి కళ్ళు మిరుమిట్లుగొని, కాలుజారి పట్టాలపైపడగా, గుడ్సురైలుపచ్చి తగిలినందువల్ల వీరు మృతిచెందారు. ఆయనకు భార్య, ఏలుగురుపిల్లలు వున్నారు. [మ.వి.]

పాఠశాలల భవనాలకు ప్రారంభోత్సవం

కొత్తగూడెం, జూలై 15:— ఎల్లెందు సమితిలోని విశ్వనాథ పల్లెలో రు.10,000 వ్యయంతోను, తాళ్ళగూడెంలో రు. 5,000 ల వ్యయంతోను నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలకు యిటీవల శ్రీ పలగం వెంగళరావు [ఎం. ఎల్. ఏ] ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా, ఆయన ప్రసంగిస్తూ గ్రామస్తులు పాఠశాలల భవనాల నిర్మాణంవల్ల చూపిన ఉత్సాహానికి చేసిన సహాయానికి అభినందనలు తెలియజేశారు. [మ. వి.]

రేడియో

అదివారం, జూలై 17
శక 1888—ఆషాఢ 26

హైదరాబాద్—ఎ 405.4 మీ.

ఉదయం6—00వందేమాతరం, కార్యక్రమ వివరణ,6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00తె.వా., 7—15 సంగీత శిక్షణ, 7—30అమరవాణి, 7—45సుగమసంగీతం, 8—30సంగీతామృతం.మధ్యాహ్నం:1—00 రంగవల్లి, 1—50 తె. వా., 2—20బాలవినోదం, 3—00 మునుపు — మనుమలు. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35విజయవాడవలె, 6—15ప్రాం.వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయికవిషయాలు, 7—00తె.వా., 7—15 ఢిల్లీ,7—25ముఖ్య ప్రకటనలు, 7—30 సమస్యాపూరణం,7—45కాశ్మీర్‌సంస్కృతి, సర్వత: ప్రసంగం, 8—20 నగరవాణి, 8—30 చిత్రకుసీమ, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ.

మధ్యాహ్నం12—30 గానసుధ, 1—00 హైదరాబాద్ ఎ వలె, 2—10 వాద్యకదంబం, 2—20 హైదరాబాద్ ఎ వలె:సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా.,7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 వాసా కృష్ణమూర్తి:వీణ,10—35 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10భక్తిరంజని 6—45సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30అమరవాణి,8—30బొమ్మరిల్లు. మధ్యాహ్నం:12—30 పాకాల మునిరత్నం:వయొలిన్,1—00రంగవల్లి,1—50 తె. వా., 3—00 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం:5—30 స్థానిక ప్రకటనలు, 6—05వార్యబృందం, 6—15ప్రాం. వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 వంటపని, 7—00తె. వా., 7—15ఢిల్లీ, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30వరవినోదిని—సమస్యాపూరణం, 7—45 మన సంస్కృతిస్రవంతి— ప్రసంగం, 7—50 చిత్రతరంగిణి — సినీసంగీతం, 8—30 పాకాల మునిరత్నం: వయొలిన్, 9—30 హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం:6—00వందేమాతరం,6—05 లక్ష్మీసూర్యనారాయణ,7—30 చిత్రగానం, 8—15ఎమ్. పి. ఎస్. సేతురామన్ ఎమ్. సి. ఎస్. పిచ్చుస్వామి:నాదస్వరం, 10—30 మధురగీతం. మధ్యాహ్నం:1—00 లక్ష్మీ సూర్యనారాయణన్, 1—40 చిత్రగానం, 3—00చిత్రగానం, 4—30పి. ఎస్. నారాయణస్వామి. సాయంత్రం:5—30 తంజావూర్ జి. లక్ష్మణన్: వీణ, 6—20 చిత్రగానం,7—00మధురగీతం,8—30శ్రోతలు కోరిన పాటలు, 10—30 చిత్రగానం, 11—00వి. కె.పి. నటరాజన్: క్లారినెట్, 12—00జనగణమన.

మద్రాస్—బి 211.3 మీ

ఉదయం:6—00మద్రాస్ ఎ వలె,7—00 తె. వా., 7—30మద్రాస్ ఎ వలె, 8—45, ఆటవిడుపు. మధ్యాహ్నం:1—50తె. వా., 2—00రెండు నాటికలు. సాయంత్రం: 6—40 తంజావూరు జి. లక్ష్మణన్:వీణ, 7—00తె. వా., 10—35జనగణమన.



నర్సారావుపేట లయన్స్‌క్లబ్ నూతన అధ్యక్షుడు
(శ్రీ కపిలవాయి కాశీరామారావు)

నర్సరావుపేట లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు

నర్సారావుపేట, జూలై 15.— నర్సారావుపేట లయన్సు క్లబ్‌సభ్యులు స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శ్రీ కె. సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశమై యిప్పటివరకు నర్సారావుపేట లయన్సు క్లబ్‌కు అధ్యక్షులుగావున్న గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ బి. శ్రీనివాసారి హైదరాబాద్‌కు బదిలీ అయినందున ఆయన స్థానే శ్రీ కపిలవాయి కాశీ రామారావును 1966—67కు క్లబ్‌అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. స్థానిక కళాశాల అంగ్లశాఖాధిపతులు శ్రీ అన్నంరాజు సూర్యనారాయణ భక్తియోగాన్ని గురించి ఉపన్యసించారు. [మ. వి.]

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు 900 రేడియో సెట్లు

ఉచితపంపిణీ పథకానికి కేంద్రం ఆమోదం

ఏలూరు, జూలై 15:— కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలలో విలేజిలెవెల్ వర్కర్లకు 900 ట్రాన్సిస్టర్ రేడియో సెట్లను ఉచితంగా సరఫరాచేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆకాశవాణి వ్యవసాయక్షేత్ర కార్యక్రమాల డైరక్టర్ శ్రీ షేర్‌సింగ్ తెలిపారు.

గ్రామీణ కార్యక్రమాలను ఆ వర్కర్లు వినడానికి వీలుగా రేడియో సెట్లను ఈ పథకం క్రింద వారికి యిస్తారు.

ఇండ్ల తనఖాపై బుణాలు

విజయవాడ, జూలై 14:— జీవితభీమా కార్పొరేషన్ పెద్ద బస్తీలలో ఇండ్ల తనఖాపై ఋణాలు ఇస్తున్న పద్ధతిని విజయవాడలో కూడా అమలుజరపాలని కోరుతూ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్సు పాలకవర్గం నేటి సాయంత్రం తీర్మానించింది.

ఉపాధ్యక్షులు శ్రీ గంధి లక్ష్మణస్వామి అధ్యక్షత వహించారు.

తర్వాత జరిగిన చర్చలలో ఛాంబర్ అధ్యక్షులు శ్రీ పచ్చిపులుసు వెంకటసుబ్బారావు కార్యదర్శి శ్రీ సోమరాజు ఆంజనేయులుపంతులు, శ్రీయుతులు యద్దనపూడి రామబ్రహ్మం, కృష్ణంశెట్టి రామనాథం, మాజేటి రామమోహనరావు, సుంకర కనకారావు, యద్దనపూడి చిరంజీవిరావు ప్రభృతులు పాల్గొన్నారు. ఛాంబర్ గత మూడు మాసముల ఆదాయ వ్యయాలను ఆమోదించారు.

విద్యుచ్ఛక్తి కొరతవల్ల, తరుచుగా విద్యుచ్ఛక్తి సరఫరా నిలుపుదలవల్ల వ్యాపారస్తులకు, పరిశ్రమలకు కలుగుతున్న నష్టాలను కొందరు వివరించారు.

ఛాంబర్ దశాబ్ది ఉత్సవాలను అక్టోబర్ నెలలో జరపాలని శ్రీ వై. రామబ్రహ్మం చేసిన సూచనను సభవారు ఆమోదించారు.

నిజామాబాద్‌నుండి పశుగ్రాసం రవాణా

నిజామాబాద్, జూలై 15:— వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు పశుగ్రాసాన్ని తరలించడంలో ఈ జిల్లాలోని అన్ని లారీలు నిమగ్నమై ఉన్నవి. పై జిల్లాలలో పశుగ్రాసానికి తీవ్రకొరత ఏర్పడింది. నల్గొండ, వరంగల్, మెదక్‌జిల్లాలకు చెందిన రైతులు, వర్తకులు ఇక్కడకువచ్చి పీకటిబజారురేట్లకు పశుగ్రాసాన్ని కొనుక్కొని వెళుతున్నారు. వివామూలుధరకంటె నాలుగింతలు అధిక ధరను వారు చెల్లిస్తున్నారు. రోజు 100 లారీలు పశుగ్రాసాన్ని రవాణా చేస్తున్నవి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని లారీ ఓనర్సు రవాణా చార్జీలను అధికంచేశారు. [మ. వి]

మంగళగిరిలో బియ్యం కొరత

మంగళగిరి, జూన్ 15:— మంగళగిరిలో కంట్రోలు ధరలకు బియ్యం దొరకుటలేదు. బ్లాక్‌మార్కెట్‌లో కిలో 0.85 పైసలకు అమ్ముతున్నారు, బీదవారు యీ ధరకుబియ్యం కొనడానికి చాలా యిబ్బంది పడుతున్నారు. ఆహారధాన్యాలు, పప్పులు, యితర వస్తువుల ధరలు హెచ్చు అయినాయి. శనగపప్పుపొప్పై టి వారు పర్మిట్లమీద అమ్ముచున్నారు. [మ.వి]

ఆసుపత్రిఉద్యోగులయూనియన్

వరంగల్, జూలై 15:— ఆసుపత్రి ఉద్యోగుల యూనియన్ సమావేశం స్థానిక ఎం. జి. ఎం. ఆసుపత్రిలో ఇటీవల జరిగింది. శ్రీ పి. ఉమారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఈ దిగువ కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీయుతులు పి. ఉమారెడ్డి: అధ్యక్షుడు పి. కొన్నల్: ఉపాధ్యక్షుడు. ఎం. సెల్వపతి, ఎన్. లక్ష్మీనారాయణ: కార్యదర్శులు. ఆర్. నర్సయ్య, శ్రీమతి జి. సీతం: సంయుక్త కార్యదర్శులు. వెంకటయ్య: కోశాధికారి

శ్రీకల్లూరుసుబ్బారావు సప్తతి శాంతి మహోత్సవం

ముఖ్యమంత్రి ప్రభృతుల విజ్ఞప్తి

హిందూపురం, జూలై 15:— ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీయుతులు జి. బ్రహ్మయ్య, బి.వి. సుబ్బారెడ్డి, వాసుదేవ నాయక్, ఎం. హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పి. తిమ్మారెడ్డి ప్రభృతులు ప్రజలకు ఈ క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు.

"శ్రీ కల్లూరు సుబ్బారావు [ఎం.ఎల్. సి] వృద్ధ కాంగ్రెస్ వాది. గత అరుదు దశాబ్దాలుగా ఆయన రాజకీయరంగంలో వున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా, సత్యాగ్రహిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనేకసార్లు ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు. శ్రీ గాంధి నాయకత్వాన స్వరాజ్యం, స్వరాజ్యం కోసమై ఆయన కృషిచేశారు. నాటితరం వారి స్వాతంత్ర్య సమరయోధులనిగా ఆయన ప్రముఖ రాజకీయవేత్తలయిన రాజాజీ, పట్టాభి, ప్రకాశం,వెంకటప్పయ్య వర్గానికి చెందదగినవారు.

ప్రజా ప్రతినిధిగా గత మూడు దశాబ్దాలుగా ఆయన తన జిల్లాలో సేవచేస్తున్నారు. వివిధ పదవులను స్వీకరించి ఆయన వెలలేని సేవచేశారు.

ఆయన రాజకీయ వేత్త మాత్రమే కాదు. సంఘసేవా పరాయణుడుకూడా. ఆంధ్రప్రదేశ్ హరిజన సేవక్‌సంఘ అధ్యక్షుడుగా, భారత్ సేవక్‌సమాజ్ ఉపాధ్యక్షుడుగా ఆయన సేవ చేస్తున్నారు. ఆయనకు ప్రాచీనసంస్కృతి, కళలపై విశేషమైన అభిమాన మున్నది.

దేశానికి 50 సంవత్సరాలు సేవచేసిన అనంతరం ఆవృద్ధకాంగ్రెస్ వాది ప్రశాంతజీవితం గడపాల్సిన అవసర మున్నది.

కనుక ఆయన శ్రేయోభిలాషులు, దాతలు దేశభక్తులు ఆయన సప్తతి శాంతి మహోత్సవం జరిపి, వారికి నైతిక, ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతున్నాము."

అనంతపురం జిల్లాలో స్వల్ప వర్షాలు

అనంతపురం, జూలై 15:—గతవారం దినాలలో ధర్మవరం, పెనుకొండ, కదిరి తాలూకాలలోతప్ప అనంతపురంజిల్లా అంతటా కొద్దిపాటి వర్షాలుకురిసినవి. ఈ జల్లులు పడటంతో మొక్కలు మరి 15 రోజులపాటు అనావృష్టిని ఎదుర్కొనడానికి వీలుపడింది. [మ. వి.]

సత్తెనపల్లి సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు

సత్తెనపల్లి, జూలై 15:— సత్తెనపల్లి సహకార అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం యిటీవల శ్రీ శరభయ్య హైస్కూలులో శ్రీ చిలకా జాన్ అధ్యక్షత క్రింద జరిగి, బ్యాంకు అభివృద్ధికి తీసికొనవలసిన చర్యలగురించి, డిపాజిట్లు యెక్కువచేయుటయెగాక సభ్యులను విరివిగాజేర్చే విషయాలను గురించి పలుసూచనలు చేశారు. అనంతరం,బ్యాంక్ డైరక్టర్లుగా ఈ క్రిందివారిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. శ్రీయుతులు డాక్టర్ ఆర్. శ్రీనివాసాచార్య, కె. రాములు, డాక్టర్. డి. నాగరాజును, డిపాజిటర్ల తరఫున:—శ్రీయుతులు కె. వీరయ్యచౌదరి, అంచా వెంకటేశ్వర్లు, దేసుకునయ్య, వేముల పున్నయ్యలుషేరుదార్ల తరఫున ఎన్నుకొన్నారు. [మ. వి]

బందరులో 800 మంది కార్మికులకు పనినష్టం

విద్యుచ్ఛక్తి కొరత ఫలితం

మచిలీపట్నం, జూలై 15:— విద్యుచ్ఛక్తి కొరత మూలంగా ఇక్కడి ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ నిన్న కొన్ని విభాగాలను మూసివేసినందున దాదాపు 800 మంది కార్మికులకు పని లేకుండా పోయింది.

విద్యుచ్ఛక్తి పరిస్థితి మెరుగు కాగానే ఈ విభాగాలను మళ్ళీ క్రమంగా ప్రారంభించగలమని కంపెనీ యాజమాన్యంవాగ్దానం చేసింది.

కంపెనీ కార్మికులంతా పనిలేని కార్మికుల జాబితాలో లేనివారుకూడా నిన్న, నేడు కంపెనీ బయటనే వేచిఉన్నారు.

టికెట్‌లేని ప్రయాణీకులకు జుల్మానాలు, శిక్షలు

విజయవాడ, జూలై 15:— విజయవాడ దక్షిణ రైల్వే డివిజనల్ కమర్షియల్ సూపరింటెండెంట్ శ్రీ బి. ఎల్. వర్మ ఆదేశాలప్రై, చీఫ్ టికెట్ యిన్‌స్పెక్టర్ శ్రీ ఎం. అప్పలస్వామి జాన్ ఆఖరివారంలో తనిఖీ జరిపి టికెట్ లేకుండా ప్రయాణంచేస్తున్న 2123 మందిని పట్టుకున్నారు. రు. 7,738.47లు వారివద్దనుండి వసూలు చేయబడింది. 161 మంది నిందితులకు రెండు వారాలనుండి 4 వారాలవరకు రాజమండ్రి, తెనాలి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ రైల్వే గౌరవ మేజిస్ట్రేటులచే జైలు శిక్ష విధించబడింది. శ్రీయుతులు ఎస్. శ్రీపతిరావు, బి. సద్యనాథం టికెట్ యిన్‌స్పెక్టర్సు, ట్రావలింగ్ టికెట్ ఎగ్జామినర్సు, రైల్వేరక్షకదళం వారు శ్రీ అప్పలస్వామికి సహాయపడ్డారు.

కుష్టు ప్రేమసంఘవార్షికోత్సవం

నెల్లూరు, జూలై 15:—స్థానిక కుష్టు ప్రేమ సంఘం 11వ వార్షికోత్సవం నెల్లూరు బిషప్ రెవ. ఫాదర్ థామస్, పి.పి. అధ్యక్షతన జరిగింది. 300 మంది బీద బాల బాలికలకు వస్త్రములు బహూకరించబడినవి.సాయంత్రము సిండికేటు ఏడవ వార్షికోత్సవం శ్రీ డి. సుబ్బరామయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సంఘము తరఫునకూడా 350 మంది బీద బాల బాలికలకు దుస్తులు పంచిపెట్టబడినవి. రెండుసంఘముల కార్యదర్శులు శ్రీ అప్పల ఆంజనేయులు గుప్త, శ్రీమతి అప్పల వెంకటలక్ష్మీదేవిలు ఆహ్వానితులకు ధన్యవాదములు తెలిపారు.

వీడ్కోలు

విజయవాడ, జూలై 15:— డివిజనల్ స్క్వాడింగ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ భూమెంహరావ్ రాజమండ్రికి బదిలీ అయిన సందర్భంలో స్థానిక రైల్వేఉద్యోగులు ఆయనకు యిటీవల వీడ్కోలు యిచ్చారు. శ్రీ ఎం. అప్పలస్వామి [చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్] శ్రీ ఎస్. శ్రీపతిరావు [సీనియర్ టికెట్ యిన్‌స్పెక్టర్] హెడ్ టికెట్ కలెక్టరు ప్రభృతులు వీడ్కోలు చెప్పినవారిలో ఉన్నారు.



బేరింగులు
కాపీడిని అరికట్టడానికి అతిముఖ్యమైనవి
ఏరియా డిస్ట్రిబ్యూటర్సు:
ది ఈశ్వర ట్రేడింగ్ కంపెనీ,
కాన్వెంటువీధి, పో. బా. నెం. 89,
విజయవాడ-1.
Phone: 563. Grams: "HARDWARE"

ఆంధ్రప్రభ, విజయవాడ
ఏజంట్లు కావలెను

మా ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సండే స్టాండర్డు, స్క్రీన్—అను బాధ్యతలో అమ్మడానికి దిగువనోట్ల సెల్లింగు ఏజంట్లు కావలెను.

1. చెరుకుపల్లి — గుంటూరు జిల్లా
2. మాడుగుల — విశాఖ "
3. లక్ష్మీనరసుపేట — శ్రీకాకుళం జిల్లా
4. ములుగు — వరంగల్ జిల్లా.

సర్క్యులేషన్ మేనేజరు.

సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్

టెండరు నోటీసు

దిగువ పనులకు సీల్డు టెండర్లు దిగువ సంతకందారుచే సి. జక్కరికా. కి. [illegible] కల్‌కత్తా సంబంధించిన ఫారములనుంచి కోరబడుతున్నవి.

పనిపేరు	అంచనా ఖరీదు	ధరావతు సొమ్ము సుమారు పని ఖరీదులో 2%	టెండరు ఫారం ఖరీదు	పూర్తిచేయు వలసిన కాలం
నెం. 5 ఇన్‌క్లయిన్ పి. ఎస్. పి. నుండి నెం. 8 ఇన్‌క్లయిన్ కొత్తగూడెం కాలరీస్ వరకు రైల్వే సైడింగ్ ఎక్స్‌టెన్షనుకు మట్టి పని పారేష్‌నకు—	రు 2,11,600—	రు 4,232—	10—	టెండరులు అంగీకరించిన తేదీనుంచి మూడుమాసములు.

1. టెండర్లు 28—7—66 వరకు తీసుకొనబడును.
2. టెండర్లు 30—7—66 మ. 12 గం. కు తెరవబడును.
3. మొత్తముగు, స్పెసిఫికేషనుల వివరాలతో టెండరు ఫారములు, పి. పి. కొత్తగూడెం కాలరీస్ పి. ఒ. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సేల్స్‌మేనేజర్ ఆఫీసువద్దగాని, బెల్లంపల్లి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజరు వద్దగాని, అసిస్టెంటు సేల్స్‌మేనేజర్, యెల్లందు కాలరీస్, యెల్లందు వద్దగాని, అసిస్టెంటు సేల్స్‌మేనేజర్, రామగుండం డివిజన్, రామగుండం, వద్దగాని అసిస్టెంటు సేల్స్‌మేనేజర్, మందమర్రి డివిజన్, మందమర్రి వద్దగాని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మొహర్‌మంజిల్, పి. బా. నెం. 18, ఖైరతాబాద్ పి. ఒ. హైదరాబాద్—4, ఏ. పి. వద్దగాని ఆఫీసు రోజులలో ఉ. 9—30 గం. నుండి సా. 5—00 గం. వరకు సదరు పనికి చెందిన ఖరీదుకు 27—7—66 వరకు అమ్మబడును.
4. ధరావతు సొమ్ము సేల్స్‌మేనేజర్ కొత్తగూడెం కాలరీస్ ఆఫీసులోగాని డిప్యూటీ జనరల్ మేనేజరు, బెల్లంపల్లి వద్దగాని, అసిస్టెంటు సేల్స్‌మేనేజర్, యెల్లందు కాలరీస్, యెల్లందు వద్దగాని, అసిస్టెంటు సేల్స్‌మేనేజర్ మందమర్రి డివిజన్ మందమర్రివద్దగాని, అసిస్టెంటు సేల్స్‌మేనేజర్ రామగుండం డివిజన్, రామగుండం వద్దగాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మొహర్ మంజిల్, ఖైరతాబాద్, పి. ఒ. హైదరాబాద్—4 వద్దగాని, నగదుగాగాని, గవర్నమెంటు సెక్యూరిటీలతో ప్రక్రమంగా ఎస్. సి. కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం కాలరీస్ పేర ఎండార్సు చేసిగాని, బ్యాంక్ గ్యారంటీ ద్వారాగాని చెల్లించవచ్చును. ధరావతు సొమ్ము రశీదుగాని, సెక్యూరిటీలుగాని టెండరుకు జతపరిచి టెండరుఫారము కవరుపైన అధికముగా రిఫరెన్సు వ్రాయవలెను. లేనియెడల టెండరు చెల్లదు.
5. కంట్రాక్టు జనరల్ కండిషన్సు నెం. 24 క్లాజున్ను అపెండిక్సు 'ఏ' యున్నుకంట్రాక్టర్సు చూడవలసిందిగా కోరుచున్నారు. వాటితో పైన్ను ఏరియాకు, డెవలప్‌మెంటు ఏరియాకు వర్తించే కనీసపు వేజస్ అక్టు ప్రకారం లిపైజ్డ్ రేట్లు తేటబడినవి.
6. ఏ టెండరునుగాని పూర్తిగాను భాగంగాను అంగీకరించుటకు, ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ టెండరునుగాని అన్ని టెండర్లుగాని నిరాకరించుటకు దిగువ సంతకందారులకు హక్కు కలదు.

జనరల్ మేనేజరు,
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్,
కొత్తగూడెం కాలరీస్ పోస్టు, ఆంధ్రప్రదేశ్.

హాయ్లక్స్‌లైట్
సింథెటిక్ వెరోనోఫిల్ దోమతెర వేసుకొని గాఢంగా అదమరచి నిద్రపోండి
ఆలోరాటి జోళితో ఇది మొదలైంది
"హాయ్లక్స్‌లైట్" దోమలు దూరనివ్వదు. ప్యాకెట్‌గా ముడుచుకొని పెట్టవచ్చు. తేలిక, మన్నిక గలది.
హాయ్లక్స్‌లైట్ సింథెటిక్ వెరోనోఫిల్ దోమతెర, అందమైన పలు రంగులలో లభ్యం.
మీ ఇంటిలో ఉపయోగానికి హాయ్లక్స్‌లైట్ ఏకైక దోమతెర.
తయారీదారులు:
సప్ యప్-షైబర్ కార్పొరేషన్
రాజాజీనగర్, బెంగుళూరు-10



డిస్ట్రిబ్యూటర్సు: మైసూరు, ఆంధ్రకు: లింక్స్ ఇండియా, 16 వ క్రాస్, మల్లేశ్వరం, బెంగుళూరు—3.
మద్రాస్ స్టేట్‌కు: హేచ్. ఎ. ఆర్. ఇండస్ట్రీస్, 40, వైట్స్‌రోడ్, మద్రాసు—14.



శస్త్ర చికిత్స అక్కర్లేకుండా బాధాకరమైన మొలలను
కొత్త విధానంగా అణచివేయును
దురదను పోగొట్టును, బాధను నివారించును.

న్యూయార్కు — విజ్ఞాన శాస్త్రీయంగా కొత్త నివారక పదార్థము ప్రప్రథమంగా కనిపెట్టబడింది. అది మొలలను అణచివేసి దురదను పోగొట్టి, తిప్రసందర్భములలో తప్ప శస్త్ర చికిత్స అక్కర్లేకుండా బాధను నివారించే ఆశ్చర్యకరమైన శక్తిగలది.



ENGINEERING
DEGREES & DIPLOMAS

దిగువ చదువుల కోర్సులకు — రోజువారి క్లాసులకు పోస్టలు ట్యూషనుకు రెంటికి దరఖాస్తులు కోరబడుతున్నవి.

1. A.M.I.E (India) EXAM. COURSE బి ఇ, డిగ్రీకి సమానమైనది. పి. యు. సి. అభ్యర్థులకు మిక్కిలి అనువైనది. బి. ఎస్. సి. లకు డిప్లమా హోల్డర్సుకు కొద్దికాలపు కోర్సు.
2. AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSE (DAE)
3. Automobile Engineering Dip (A.M.I.M.I.) London)
4. L.C.E., L.M.E., L.E.E. (Madras and Andhra Pradesh)
తప్పిన అభ్యర్థులకు ట్యుటోరియల్ క్లాసులు — ఉద్యోగాలలోవున్న అభ్యర్థులకు పార్టుటైం క్లాసులు.
5. AGRICULTURAL COURSE (Madras Govt Exam).
ప్రవేశార్హత అన్ని కోర్సులకు 11 వ స్టాండర్డు ఎస్.ఎస్.ఎల్.సి. — హెచ్.ఎస్.సి. తప్పిన అభ్యర్థులుకూడా పై 2, 3, 5 కోర్సులలో ప్రవేశపెట్టుకొనబడెదరు. పోస్టలు, వర్కుషాపు అనుబంధముగా నున్నది.
ప్రాస్పెక్టసు దరఖాస్తు ఫారముకొరకు రు. 1— ఎం. ఓ. ద్వారా పంపండి.
The Principal, Madras College of Engineering,
97, స్వామినాయకన వీధి, చింతాదిపేట, మద్రాసు—2.
సి. జి. విందుమాధవరావు, బి.ఎస్‌సి బి.ఇ., ఏ.ఎం.ఐ.ఇ.[ఇండియా] ప్రిన్సిపాల్.
కాలేజి 27—6—1966 న తెరవబడినది.



Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor; NEELAMRAJU VENKATSESHIAH.

క్రీడాలోకం

ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్

లండన్, జూలై 15:— ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్పుల్లో నిన్న పోటీలులేవు.

ఇప్పటివరకు జరిగిన పోటీలనుబట్టి, ఇందు పాల్గొంటున్న జట్ల బలాబలాలను పరిశీలిస్తే, బ్రెజిల్, ఇటలీ, ఇంగ్లాండ్, రష్యాలతో బాటు అర్జెంటినా, ఉరుగ్వే, పోర్చుగల్ దేశాలు క్వార్టర్ ఫైనల్‌కు వచ్చే సూచనలున్నవని అభిజ్ఞుల అభిప్రాయం. బలీయమైనజట్లుగా ఎంచబడుతున్న స్పెయిన్, హంగేరీ జట్ల ఆట అంచనాలకు తగ్గట్లు లేదు.

స్టేట్‌బ్యాంక్ టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 15:— ఇప్పుడు జరుగుతున్న స్టేట్‌బ్యాంకు [అంతర్‌సర్కిల్] టేబుల్ టెన్నిస్ పోటీలలో, చాంపియను బొంబాయి సర్కిల్ నిన్న ఏ విభాగంలోని మూడుపోటీలలో గెల్చి, 'ఏ' విభాగం విజేతలయ్యారు. ఈ 3 పోటీలలోనూ, హరి అంత గాళ్ళు తేలికగా గెల్చారు. ఒక్క ఖొడాజీ తో పోటీలో అజాం [హైదరాబాద్] ఒక్క గేము సాధించగల్గాడు.

'బి' విభాగంలో మద్రాస్,డెల్హీని5—0 తో ఓడించి విజేతలయ్యారు.

పోటీ ఫలితాలు:

బొంబాయి—అహమ్మదాబాద్ 5—0., సదర్న్ డివిజన్—కాన్పూర్ 5—0., బొంబాయి—కలకత్తా 5—0.,బొంబాయి—హైదరాబాద్ 5—0., మద్రాస్—డెల్హి 5—0

[బి. యస్. మని [ఢిల్లీ] మీద టి. హరిహర శాస్త్రి 11—21, 21—5, 23—21 తో, కె. ఆర్. పిళ్లే 21—17, 21—15 తో గెల్చారు]

అజాం [హైదరాబాద్], ఖొడాజీ [బొంబాయి] మీద 16—21., 21—19, 17—21 తో,ఫెర్నాండెజ్ [బొంబాయి] మీద 12—21 8—21తో ఓడిపోయాడు.

హైదరాబాద్ స్పోర్ట్సు

హైదరాబాద్, జూలై 15:— ఇండియానా స్పోర్ట్సునువు హాకీపై ఎల్‌లో, ఇ.యం.ఇ. మ్యాంలను 2—1 గోల్సుతో ఓడించి, ఎ. పి. పోలీసు చాంపియన్ షిప్ సాధించింది. ఆంధ్ర ఎడిషనల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ శివకుమార్‌లాల్ బహుమతి ప్రధానం చేశారు.

రహింపుట్‌బాల్ షీల్డులో అట్టడుగున వున్న ఎ. పి. సెక్రటేరియట్, సికింద్రాబాద్ బ్లూస్‌ను 5—1 గోల్సుతో ఓడించింది.

ఇతర వార్తలు

విశాఖపట్నంలో జరుగుతున్న బొమ్మ సత్యనారాయణపుట్‌బాల్‌లీగ్‌టోర్నమెంటులో, హిందూస్తాన్‌షిప్‌యార్డ్సు 'క్లబ్' రావాసాయిజాను 8—0 గోల్సుతో, సోర్ట్సు జింఖానా, ఆంధ్ర క్లబ్‌ను 2—0 గోల్సుతో ఓడించాయి.

హైవాయ్ శేక [సెయిర్] టెన్నిస్ టోర్నమెంటులో, ఎస్. పి. సుబ్రహ్మణ్యం 6—3, 8—6 తో ఓడించి, ప్రేమజిత్‌లాల్ సెమీఫైనల్ చేరారు.

పంటలపై బుణాల పథకం

ఈ ఏడాదిలోనే అమలు

హైదరాబాద్, జూలై 13:— రాష్ట్రంలో పంటలపై బుణాలనుయిచ్చేపథకం ఖరీఫ్ పంటకాలంలోనే అమలులోకి రాగలదని సహకారశాఖమంత్రి శ్రీ తోటరామస్వామి అసెంబ్లీలో తెలియజేశారు.

శ్రీ పి. శ్యామసుందరరావు ప్రశ్నకు సమాధానమిస్తూ కోస్తాలో లంకభూములలో 135 సహకార వ్యవసాయ కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం అనుమతించగలదని తెలియజేశారు.

నాగార్జునసాగర్ ఆయకట్టు అభివృద్ధి నిమిత్తం గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, మిర్యాలగూడెం తాలూకాలలో 830 లక్షల రూపాయలను రైతులకు బుణాలక్రింద పంపిణీచేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు.

కొరుకొండలోని శ్రీ వేంకటేశ్వర సహకార సహకారసంస్థ అధ్యక్షుడు శ్రీ.పి.సుందరరామిరెడ్డి సహకారసంస్థకు చెందిన29,000 రూపాయలను అక్రమంగా వినియోగించిన మాట నిజమేనని సహకారమంత్రి అంగీకరించారు. బ్యాంకుడెవలప్‌మెంట్‌ఆఫీసర్, సహకారసంస్థ అధ్యక్షునిపేర జాయింట్‌గా అకౌంట్ వున్నదని, 9,000 రూపాయలను ఇచ్చిన చెక్కును 29,000క్రింద అంకెలు మార్చి చెక్కును మార్చుకోవడం జరిగిందని మంత్రి వివరించారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణలో కలదని అన్నారు. సహకారసంస్థ అధ్యక్షుడు 20 వేలు వాపసు చెల్లించారని తెలియజేశారు.

ఓర్వకల్లు ప్రాంతంలో జూలై ఒకటవ తేదీన హిందువులు, ముస్లిములకు జరిగిన కొట్లాటలో ఇరువర్గాలకు చెందినవారు సమానంగా గాయపడ్డారని ముఖ్యమంత్రి తెలియజేశారు. హోంమంత్రిత్వ కమిషనర్ తన నివేదికతో మార్పు చేసినమాట నిజమేనని అన్నారు.

తిరుపతి దేవస్థానంవారు కుటుంబసభ్యుల టిక్కెట్లపై స్వామి దర్శనానికి ఎక్కువారికంటెను తగ్గించినమాట నిజమేనని న్యాయశాఖామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలియజేశారు.

రాష్ట్ర సమాచారమంత్రుల సమావేశం

న్యూఢిల్లీ, జూలై 14:—రాష్ట్ర సమాచారమంత్రుల సమావేశం జూలై 20 నుండి రెండు రోజులపాటు ఇక్కడ జరుగుతుంది.

కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి శ్రీ రాజబహదూర్ అధ్యక్షత వహిస్తారు.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

బి. ఇ. ఐ., బి. ఏ. (ఆనర్సు) ఎం. ఏ., ఎం. ఎస్‌సి.

WALTAIR, July 15

Following is the provisional list of register numbers of successful candidates at the under-mentioned examinations held in April-May, by Andhra University.

B.E.I (INTEGRATED)

Whole Examination: 5 6 7 9 10 11 12 13 14 15 22 23 24 25 26 28 30 32 34 35 36 37 40 41 42 46 48 51 52 53 54 55 56 58 59 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 76 77 78 79 82 88 90 91 92 93 96 100 101 102 103 104 107 110 112 113 114 115 116 119 121 122 123 124 126 127 129 130 131 132 133 134 135 138 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 160 161 163 164 166 167 170 171 172 173 176 194 195 197 205 208 209 210 211 215 216 217 218 220 222 227 228 230 233 234 235 237 238 240 247 248 249 250 252 254 255 257 258 260 262 263 266 268 269 270 272 276 277 278 283 284 289 290 292 297 298 303 304 305 306 310 311 and 313

THEORY

English-I: 2 3 8 16 19 21 29 31 39 43 44 45 50 57 60 74 75 80 81 83 85 87 95 98 105 108 117 136 139 162 168 177 178 180 196 214 219 225 226 236 242 253 256 280 and 287

Mathematics: 2 3 8 19 21 29 31 38 43 44 45 50 57 60 74 75 80 81 83 87 95 97 98 105 108 117 136 139 159 162 168 177 180 183 185 190 191 214 225 226 236 242 253 256 280 and 287

Mathematics-II: 2 3 8 19 21 29 38 39 43 44 45 50 60 74 75 83 87 95 97 98 105 108 136 139 159 162 168 177 180 191 214 225 226 253 256 280 287 and 320

Physics-I: 2 3 8 16 19 29 31 39 43 45 50 57 60 74 75 81 83 85 87 95 98 105 108 117 139 159 162 168 177 178 180 187 196 214 219 226 236 253 and 256.

Chemistry-I: 2 3 8 16 19 29 44 45 50 60 75 81 83 87 95 97 98 105 108 117 136 139 159 162 168 177 178 180 188 189 214 219 225 226 236 256 and 322.

Geometrical Drawing: 3 8 16 19 21 29 31 38 39 43 44 45 50 57 60 74 75 80 81 83 85 87 95 97 98 105 108 117 136 139 159 162 168 177 178 180 184 186 192 196 219 225 226 236 242 253 256 280 287 and 321.

Engineering materials & building construction: 2 3 8 16 21 29 31 38 39 43 45 50 60 74 75 80 81 83 85 87 95 97 98 105 108 117 136 159 162 168 177 178 180 214 219 225 226 236 253 256 and 280.

PRACTICALS

Physics-I: 2 3 16 19 21 39 38 39 43 45 50 57 60 75 80 81 83 85 87 97 98 105 108 117 136 139 178 196 214 219 225 226 236 242 253 256 280 and 287.

Chemistry-I: 2 8 16 21 31 38 43 44 57 74 80 81 85 95 97 117 136 139 159 162 168 177 178 180 196 214 219 225 236 242 253 280 and 287.

Workshop Practice-I: 2 3 8 16 19 21 29 31 38 39 43 44 45 50 57 60 74 75 80 81 83 85 87 95 97 98 105 108 117 136 139 159 162 168 177 178 180 196 214 219 225 226 236 242 253 256 280 and 287.

The results of the candidates with Reg. Nos.: 18 27 33 106 120 128 193 198 199 200 201 202 203 204 207 212 213 221 223 224 229 231 232 239 241 243 244 245 246 251 259 261 264 265 267 271 273 274 279 281 282 285 286 288 291 293 294 295 299 301 302 307 308 309 312 314 and 315 will be announced later.

B.A. (Hons.), M.A. and other exams.

B.A. (HONS.) DEGREE PART II (ECONOMICS)

FIRST CLASS: Nil.
SECOND CLASS: Nil.
THIRD CLASS: 993 only.

M.A. DEGREE (PREVIOUS) ECONOMICS

1162 1164 1165 1166 1167 1168 1169 1170 1176 1177 1183 1184 1185 1186 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1201 1204 1206 1207 1208 1210 1211 1212 1214 1215 1216 1217 1219 1220 1221 1222 1223 1224 and 1225.

The results of the candidates with register numbers 1163 1171 1172 1173 1174 1178 1179 1180 1181 1182 1187 1188 1189 1190 1200 1202 1203 1205 and 1218 will be announced later.

ENGLISH LANGUAGE AND LITERATURE .. FINAL

FIRST CLASS: 1612 only.
SECOND CLASS: 1567 1568 1569 1571 1573 1574 1575 1576 1577 1578 1580 1581 1584 1585 1586 1587 1588 1589 1591 1592 1593 1594 1595 1596 1597 1598 1600 1601 1602 1603 1604 1605 1606 1607 1609 1610-A 1613 1614 1615 1616 1617 1618 1619 1620 1622 and 1623.

The results of the candidates with register numbers 1572 1582 1583 1590 1599 and 1610 will be announced later.

M.Sc. DEGREE GEOLOGY (PREVIOUS)

.. 469 only
GERMAN: 467 469 and 471.
The results of the candidates with register numbers 466 470 472 and 473 will be announced later.

M.Sc. (TECH.) DEGREE GEO-PHYSICS

AT THE END OF FIRST YEAR
German: 807 808 and 810.
Mathematics: 807 808 809 810 811 812 813 and 815.
Electronics: 807 808 809 810 811 812 813 814 and 815.
The result of the candidate with register number 806 will be announced later.

AT THE END OF SECOND YEAR PART-I
818 820 821 822 824 825 828 829 830 833 834 836 837 839 840 841 and 842.
The results of the candidates with register numbers 816 817 819 823 826 827 831 832 and 835 will be announced later.

AT THE END OF THIRD YEAR (FINAL) PART-II
First class: 846 849 852 854 855 862 and 863
Second class: 843 845 847 848 851 853 856 858 859 860 864 and 866.
The results of the candidates with register numbers 850 857 and 861 will be announced later.

METEOROLOGY AND OCEANOGRAPHY

AT THE END OF FIRST YEAR
German: Nil
Mathematics: 868 and 869.
The result of the candidate with register number 867 will be announced later.

APPLIED GEOLOGY

AT THE END OF FIRST YEAR
914 915 916 919 921 922 923 924 925 and 926.
German: 915 916 919 922 923 and 927.
The results of the candidates with register numbers 918 and 920 will be announced later.

AT THE END OF SECOND YEAR PART-I
927 932 933 934 935 936 937 938 940 941 and 942.
The results of the candidates with register numbers 928 929 930 931 and 939 will be announced later.

PART-II (FINAL)
First class with distinction: 944 only.
First class: 943 946 947 948 949 950 951 952 953 955 and 957.
Second class: 945 only.
The results of the candidates with register numbers 954 and 956 will be announced later.

దేవాలయ ధర్మకర్తల నిర్ణయ విధానం

శాసనమండలిలో మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు వివరణ

హైదరాబాదు, జూలై 14:— హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థలకు వారసత్వపు హక్కులను నిర్ధరించునప్పుడు ఆయా సంస్థల వ్యవస్థాపకుడు నిర్దేశించిన పద్ధతికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని దేవాదాయ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు నేడు శాసన మండలికి తెలియజేశారు.

దేవాదాయ ధర్మాదాయ చట్టంపై జరుగుచున్న చర్చలో జోక్యం కల్పించుకుంటూ మంత్రి శ్రీ నరసింహారావు యింకా యిలా అన్నారు: "వ్యవస్థాపకుడు అట్టి పద్ధతిని దేనినీ స్పష్టంగా పేర్కొనకపోతే, ఆ సందర్భంలో ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఆధారం చేసుకుని వారసత్వపు హక్కు నిర్ధరించబడుతుంది. అదీ లేనప్పుడు మామూలు న్యాయశాస్త్ర రీత్యా నిర్ణయాలు జరుగుతవి.

అనువంశిక ధర్మకర్తృత్వంపదవి, అన్నుల విచిత్ర సమ్మేళనమని సుప్రీంకోర్టు తీర్పు యిచ్చియున్నది.

శ్రీ దివి కొండయ్య చౌదరి — మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యాంగం పేరుతో ప్రభుత్వం నాస్తికంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వాటినేటు వేయు పద్ధతిని నేను వ్యతిరేకిస్తున్నాను.

శ్రీ పి. సూర్యచంద్రరావు — దేవాలయ నిధులను లలిత కళాభివృద్ధికి వినియోగించాలి.

శ్రీ జి. కృష్ణమూర్తి — దేవాలయ పరిపాలనపై పర్యవేక్షణ జరపడానికి ప్రతి తాలూకాకు ఒక యిన్‌స్పెక్టరు ఉండాలి.

శ్రీ ఎస్. డి. ఎం. ప్రసాదరావు — దేవాలయ కమిటీలలోను, ధర్మకర్తల బోర్డుల లోను హరిజనులకు కొన్ని స్థానాలను కేటాయించాలి.

శ్రీ ఎ. కోటయ్య — శివాలయములకు శైవులను, విష్ణ్వాలయాలకు వైష్ణవులను మాత్రమే ధర్మకర్తలుగా నియమించాలి.

శ్రీ వై. వి. కృష్ణారావు [మిత. కమ్యూ] మతబోధకు బదులు మానవతావాదాన్ని ప్రచారం చేయాలి.

శ్రీ జి. వి. శాస్త్రి — ప్రజలను ఆకర్షించ కలిగేవిధంగా దేవాలయాలను అభివృద్ధి చేయాలి.

శ్రీ ఎస్. రామకృష్ణయ్య — అనువంశిక ధర్మకర్తృత్వాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. దేవాలయ భూములనుండి కౌలుదారులను బలాత్కారంగా తొలగించరాదు.

శ్రీ ఎస్. సోమయాజులు — ధర్మకర్తృత్వం అంటే ఉద్యోగమా లేక స్వామ్య హక్కా?

శ్రీ వై. సి. రంగారెడ్డి — ఈ బిల్లును అన్ని మతాలకు వర్తింపచేయాలి.

శ్రీ కె. కోటిరెడ్డి — ప్రస్తుతం ఉన్న చట్టంపీద యీ క్రొత్త బిల్లు చాలా మెరుగు.

శ్రీమతి జబేదా బేగం అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు.

సభ యీ దశలో రేపు ఉదయం 9 గంటలకు వాయిదా పడింది.

కార్పొరేషన్ గిడ్డంగులలో ఆహార ధాన్యాలు

నిర్ణీత ప్రాంతాలకు చేర్చేందుకు అనంతపురం కలెక్టరుకు రు. 5 లక్షలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 11:— ఆహార వాణిజ్య కార్పొరేషన్‌నుంచి ఆహారధాన్యాలను చేరవేయడానికి అనంతపురం జిల్లాకలెక్టరుకు అయిదులక్షలరూపాయలమొత్తం అడ్వాన్సుగా అందజేసినట్లు నేటి ఉదయం అసెంబ్లీలో ఆహార వ్యవసాయమంత్రి శ్రీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

టోకువ్యాపారస్తులు కార్పొరేషన్ గిడ్డంగులనుండి ఆహారధాన్యాలను తీసుకురాలేకపోతున్నారనీ, ఆ కారణంగా అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రజలు బాధపడుతున్నారనీ శ్రీ వి. కె. ఆదినారాయణరెడ్డి ప్రభుత్వదృష్టికి తీసుకువస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి సమాధానమిస్తూ కలెక్టరు ఈ సందర్భంగా పదిలక్షలరూపాయలమొత్తాన్ని అడ్వాన్సుగా కోరారనీ, ఆ మొత్తంలో సగం అందజేయబడినదనీ వివరించారు.

పౌరసరఫరాల కమిషనర్ అనంతపురంజిల్లా కలెక్టరుతో సంప్రతించారు. సంప్రతింపుల ఫలితంగా తాడిపత్రిలో ఆహార ధాన్యాలలో కొంతభాగం నిల్వచేస్తున్నారు. ఆహార ధాన్యాలను తీసుకురావడానికి హిందూపూర్ మార్కెటింగ్ సొసైటీకి ప్రభుత్వం ఏడులక్షలరూపాయల మొత్తం అందజేసినట్లు మంత్రి తెలియజేశారు.

న్యూఢిల్లీ, జూలై 15:—పాకిస్తాన్ సర్వసైన్యాధిపతి జనరల్ మహమ్మద్ మూసాను ఇరాన్‌లో పాకిస్తాన్ రాయబారిగానియమించినట్లు పాకిస్తాన్ రేడియో ప్రకటించింది.

శాసనమండలిలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 14:— శాసన మండలికి రెండేళ్ళకొకసారి జరిగే ఎన్నికలోజూలై 10వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలనుంచి ఎన్నికైన శ్రీయుతులు యం. ఆనందం, టి. పాంచజన్యం, జి. ముత్తురెడ్డి, పి. వి. రాఘవాచారి, వి. రామారావులు నేడు శాసన మండలిలో ప్రమాణస్వీకారంచేశారు

అధ్యక్షుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య నూతన సభ్యులకు స్వాగతమిస్తూ, వారి ఎన్నికకు అభినందనలు తెలిపారు.

శ్రీ ఆనందం, శ్రీ పి. వి. రాఘవాచారి లోగడ సభ్యులుగావుండి తిరిగి ఎన్నికైనారు.

శ్రీ తోట పాంచజన్యం యువజనకాంగ్రెసు నాయకుడేకాక, ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘ ప్రతినిధికూడా.

శ్రీ వి. రామారావు నగరంలో అడ్వకేట్. నగరంలో పట్టభద్రుల నియోజకవర్గంనుంచి ఎన్నికయ్యారు. జనసంఘ సభ్యుడు.

ఇక శ్రీ జి. ముత్తురెడ్డి ఇటీవలి వరకు రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘాధ్యక్షుడుగా పని చేశారు.

ధూల్‌పేట వార్డు ఉప ఎన్నిక

కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ చోటంలాల్ నిర్ణయం

హైదరాబాద్ జూలై 15:—హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ధూల్‌పేటవార్డు నుంచి జరుగనున్న ఉపఎన్నికలో పోటీ చేయడానికి శ్రీ చోటంలాల్‌ను కాంగ్రెస్‌అభ్యర్థిగా ప్రదేశ్ కాంగ్రెస్ నిర్ణయించింది. నిన్న శ్రీ లాల్ నామినేషన్ దాఖలు చేశారు.

ప్రదేశ్ పౌరసంఘం శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ చోటంలాల్ పేర్లను సిఫారసుచేసింది. ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ లాల్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు.



శ్రీ దేవీ ప్రొడక్షన్స్‌వారి
పరమానందయ్య శిష్యుల కథ
రేపే శతదినోత్సవం
రవీంద్రభారతి - హైదరాబాద్‌లో
ఉదయం 10-30 గం.లకు
గౌ. శ్రీ నూకల రామచంద్రారెడ్డిగారు, అధ్యక్షులు
గౌ. శ్రీ యం. యన్. లక్ష్మీనరసయ్యగారు, బహుమతిప్రదాత
దర్శకుడు, చిత్రములో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, శతదినోత్సవము జరుపుకొంటున్న ఎగ్జిబిటర్లు పాల్గొనెదరు.
నిర్మాత - డిస్ట్రిబ్యూటర్స్.



ఆంధ్రప్రదేశ్
విజయవాడ-1 : మెస్సర్స్ భారత్ ఇంజనీరింగ్ కంపెనీ: కాన్వెంట్ స్ట్రీటు.
ప్రొద్దుటూరు : (కడపజిల్లా) మెస్సర్స్ వి.సి. గురివిరెడ్డి & సన్స్, మున్సిపల్‌రోడ్.
అమలాపురం : (తూర్పు గోదావరి జిల్లా) ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ, ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్ & కంట్రాక్టర్సు.
సికింద్రాబాద్ : మెస్సర్స్ కిసాన్ బిజ్లీఘర్, 136, రాష్ట్రపతి రోడ్.
ఏలూరు : మెస్సర్స్ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, జి. యన్. టి. రోడ్.
చిత్తూరు : మెస్సర్స్ కిసాన్ ట్రేడింగ్ కంపెనీ. పోస్టు బాక్స్ నెం. 35, హై రోడ్.
తిరుపతి : మెస్సర్స్ శ్రీ వేంకటేశ్వర ఎలెక్ట్రిక్ వర్క్స్, 79, గాంధీ రోడ్.
నెల్లూరు : మెస్సర్స్ సుందరరాజులు & కో; ట్రంకు రోడ్.
అనంతపురం : మెస్సర్స్ విజయ ఇంజనీరింగ్ స్టోర్సు, బళ్లారి రోడ్.
NPB/PSG-112

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య 80323
సంపుటి : 31 సంచిక : 193 విజయవాడ 17-7-1966 ఆదివారం 10 పేజీలు ; 15 పైసలు



హనోయ్‌పై విమానదాడుల విరమణ: భారత, రష్యా ప్రధానుల విజ్ఞప్తి

జెనీవా ఒప్పందం ప్రాతిపదికపై వియత్నాం సమస్య పరిష్కారం కావాలని సూచన

ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య తాష్కెంట్ సుహృద్భావం పునరుద్ధరణకై తగు చేయూత నివ్వడానికి రష్యా సంసిద్ధత

భారతదేశానికి వివిధ రంగాలలో ఇతోధిక సహాయం

మాస్కో, జులై 16:— ఉత్తరవియత్నాంపై బాంబుల ప్రయోగానికి సత్వరమే స్వస్తిచెప్పాలని భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, సోవియెట్ ప్రధాని శ్రీ అలెక్సీ కోసీగిన్‌లు నేడొక విజ్ఞప్తిచేస్తూ వియత్నాం సమస్యకు 1954 లో ఇండో-చైనా సమస్యపై కుదిరిన జెనీవా ఒప్పందాల ప్రాతిపదికకు లోబడిమాత్రమే పరిష్కారం సాధ్యంకాగలదని అభిభాషించారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సోవియెట్ యూనియన్‌లో ఐదురోజుల పర్యటనానంతరం ఉభయదేశాల ప్రధానులు చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విజ్ఞప్తి చేశారు.

విదేశీ సైనిక స్థావరాలింకా ఆయా దేశాలలో ఉండడంవల్ల ప్రభుత్వాల మధ్య సహకారానికి అవరోధంగా ఉందనే అభిప్రాయాన్ని ఉభయదేశాలు వ్యక్తం చేసినవి.

తాష్కెంట్ ఒప్పందం అమలును గురించి ఆ ప్రకటనలో ప్రస్తావించి ఆ ఒప్పందంలో సామరస్య సాధనాశయానికనుగుణంగాఇండో—పాకిస్తాన్‌ల సంబంధాలను చక్కబరచడానికి ఉభయ దేశాలలో ఏ పక్షం ముందు చొరవ తీసుకున్నా దాన్ని బలపరచడానికి సోవియెట్ ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ఉభయ పక్షాల శాంతియుత సంభాషణల ద్వారాను, బలప్రయోగానికి స్వస్తి చెప్పే ప్రాతిపదికపై ఇండో — పాకిస్తాన్ సంబంధాలను చక్కబరచాలని ఆ ప్రకటనలో సోవియెట్ యూనియన్ వక్కాణించింది.

ఇక అంతర్జాతీయ సమస్యల విషయంలో ఉభయ దేశాలకు సన్నిహిత, ఏకాభిప్రాయం వున్నట్లు ఆప్రకటనలో పేర్కొన్నారు.

సుస్థిర శాంతిస్థాపనే ఏకైక లక్ష్యంగా అంతర్జాతీయ విధానాన్ని కొనసాగించడానికి ఇండియా, సోవియెట్ యూనియన్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రపంచ మంతటా సుస్థిర శాంతి, భద్రతల స్థాపనకు అంతర్జాతీయ సంబంధాలు బెంపొందింపును, బలప్రయోగాలను నిరాకరించే ప్రాతిపదికపై వుండాలని, సరిహద్దు సమస్యలతో సహా అన్ని అంతర్జాతీయ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించు

[మిగతా 3 వ పేజీలో]

మహత్తర రాజకీయ సంఘటన'

భారతప్రధాని మాస్కో పర్యటనపై శ్రీకోసీగిన్ వ్యాఖ్య

మాస్కో, జులై 16:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సోవియెట్ యూనియన్ పర్యటన "ఒకమహత్తర రాజకీయ సంఘటన" అని "ఇండియా—సోవియెట్‌ల మధ్య సహకారాభివృద్ధికి తోడ్పడుతుం" దని రష్యా ప్రధాని శ్రీ అలెక్సీకోసీగిన్ నిన్నయిక్కడ అభివర్ణించారు.

"ఇపుడు జరిగిన కృషి ఇండో—సోవియెట్ సంబంధాలు, పరస్పర విశ్వాసం మరింత పటిష్ఠమై సిర్థీత ఫలితాలనివ్వగలదని మేము విశ్వసిస్తున్నా" మని ఆయన అన్నారు.

అమెరికా వ్యవసాయమంత్రి ఆర్‌విల్లీ ఫ్రీమన్‌కు, ఆయన సతీమణికి గురువారం నాడు, పాలం విమానాశ్రయంవద్ద కేంద్ర ఆహారమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం స్వాగతంచెప్పినప్పటి చిత్రం

ఇరిగేషన్, రెవిన్యూశాఖలపై ముఖ్యమంత్రి అజమాయిషీ

మంత్రుల పోర్టుఫోలియోల మార్పులు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జులై 16:— మంత్రుల శాఖలలో కొన్ని మార్పులుచేస్తూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రకటన చేశారు.

ఇంతవరకున్న శాఖలుకాక, అదనంగా రెవిన్యూ, ఇరిగేషన్ శాఖలనుకూడా ముఖ్యమంత్రి స్వీకరించారు. లోగడ జనరల్ అడ్మినిస్ట్రేషన్, భారీ పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి శాఖలను శ్రీ బ్రహ్మానందరెడ్డి నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి చేసిన మార్పుల అనంతరం వివిధశాఖలను ఆయా మంత్రులు ఈ క్రింది విధంగా నిర్వహిస్తారు.

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి కేవలం వ్యవసాయ శాఖను మాత్రమే నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రి స్వీకరించి, ఆహారశాఖను శ్రీ రామచంద్రారెడ్డికి బదిలీ చేశారు.

శ్రీ రామచంద్రారెడ్డి సివిల్ సప్లయిలు, ఆహారశాఖ, ఇంటెగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్టు, పశుగణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారు.

ఆర్థిక, పరిశ్రమలశాఖలను నిర్వహిస్తున్న డాక్టర్ చెన్నారెడ్డికి అదనంగా వాణిజ్యపు పన్నులశాఖనుకూడా అప్పగించారు. లోగడ, శ్రీ రామచంద్రారెడ్డి ఈ శాఖను నిర్వహించేవారు.

శ్రీ తోట రామస్వామికి అదనంగా ఎక్సైజ్ శాఖను అప్పగించారు. లోగడ ఈ శాఖ శ్రీ యం. ఆర్. అప్పారావు క్రింద వుండేది. లోగడ సహకార మత్స్యపరిశ్రమశాఖలు శ్రీ రామస్వామి నిర్వహించేవారు.

శ్రీ టి. వి. రాఘవులుకు ఇప్పుడున్న పబ్లిక్ వర్క్సు శాఖకుతోడు సాంఘిక సంక్షేమశాఖ [మహిళా సంక్షేమశాఖ మినహా]ను అప్పగించారు.

శ్రీ యం. ఆర్. అప్పారావు మద్యనిషేధ శాఖనుమాత్రమే నిర్వహిస్తారు. శ్రీమతి సదాలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సంక్షేమశాఖ మాత్రమే వుంటుంది.

(మిగతా 3వ పేజీలో)

స్వదేశానికి ఇందిర పయనం

మాస్కోలో శ్రీ కోసీగిన్ ప్రభృతుల వీడ్కోలు

మాస్కో, జులై 16:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి సోవియెట్ నాయకులతో ఐదు రోజులపాటు చర్చలు జరిపి నేడిచటినుండి న్యూ ఢిల్లీకి విమానంలో బయలుదేరారు.

మాస్కోలోనివెనుకోవో విమానాశ్రయంలో శ్రీమతి ఇందిరకు సోవియెట్ ప్రధాని శ్రీ కోసీగిన్, ఇతర సోవియెట్ ఉన్నతాధికారులు వీడ్కోలిచ్చారు.

శ్రీమతి ఇందిర విమానాశ్రయానికి వచ్చే రోడ్డును ఇండియా, రష్యా జాతీయ పతాకాలతో అలంకరించారు.

భారత ప్రధాని విమానం ఎక్కబోయే ముందు సైనిక వందనం స్వీకరించారు. ఆపిదప ఇండియా, రష్యా జాతీయ గీతాలు ఆలపించారు.

శ్రీమతి ఇందిర, శ్రీ కోసీగిన్‌లు విమానం దగ్గరకు వచ్చేవరకు మధ్య ఒక దుబాసీని పెట్టుకుని సంభాషణలు జరుపుతూనే వున్నారు.

ఇండియా విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్ సింగ్, సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికోతో సంభాషించారు.

అస్తమిస్తున్న సూర్యుని అరుణారుణకాంతి మధ్య శ్రీమతి ఇందిరా గాంధికి రక్షణమంత్రి మార్షల్ మలినోవిస్కీ విదేశీ వాణిజ్యమంత్రి శ్రీ నికోలాయ్ పెటోలిచెవ్ ఉప ప్రధానులు శ్రీ వినియం డిమిషిట్స్, వ్లాడిమిర్ నోవికోవ్ కూడా వీడ్కోలు చెప్పారు.

మాస్కోకు విల్సన్‌రాక

మాస్కో, జులై 16:— బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ వియత్నాం శాంతిసాధన కృషి సందర్భంగా నేటి రాత్రి విమానంలో యిక్కడకు వచ్చారు.

నాగార్జునసాగర్ పని మందగించలేదట

మద్రాసులో కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ ప్రకటన

మద్రాసు, జులై 16:— నాగార్జునసాగర్ ప్రాజెక్టుపని మందగించిన మాట నిజంకాదని కేంద్ర యిరిగేషన్ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అహమ్మద్ యిక్కడ అన్నారు. ఆదిలో నాగార్జునసాగర్‌కు 82 కోట్లు ఖర్చు కాగలదని అంచనావేసివుండగా, ఇప్పటికే 102 కోట్లు ఖర్చుపెట్టామని ప్రాజెక్టు పూర్తికావడానికి 60 కోట్లు అవసరమని ఆయన అన్నారు.

దక్షిణాదిలోని అంతరరాష్ట్ర యిరిగేషన్, విద్యుచ్ఛక్తి పథకాలను త్వరితగతిని అమలు జరిపే విషయమై ఆయా రాష్ట్రాలతో చర్చించగలనని కేంద్రమంత్రి అన్నారు.

వివిధ రాష్ట్రాలలో ప్రవహించే నదుల జలాలను వినియోగించే బాధ్యతను కేంద్ర సంస్థకు అప్పగించడం మంచిదని రాష్ట్రాలకున్న పరిమితమైన వనరుల దృష్ట్యా ఇది అవసరమని శ్రీ ఫక్రుద్దీన్ అహమ్మద్ సూచించారు. ఒకనదినుండి మరొకనదితో సంబంధం కల్పించడంతోపాటు ప్రాంతీయ ప్రాతిపదికపై నదీజలాల వినియోగం అన్నది ఆయా రాష్ట్రాల సమ్మతిపై జరగగలదని, ఈ పద్ధతివల్ల ఇంతవరకువృథా అవుతున్న నీటివనరులను ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగించుటకు వీలుకాగలదని శ్రీ ఫక్రుద్దీన్ అన్నారు.

ఈ సందర్భంలో మద్రాసు, మైసూరు రాష్ట్రాల సరిహద్దులలోని హొగేనకల్ పథకాన్ని ప్రస్తావించారు. కావేరినదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుయిది.

ఇలాగే పశ్చిమదిశగా కేరళలో ప్రవహిస్తున్న నదులను గురించి కూడా కేంద్ర ఇరిగేషన్ మంత్రి పేర్కొన్నారు.

కల్పక్కం అణుశక్తి కేంద్రాన్ని ప్రస్తావించి త్వరలోనే ఫ్రాన్సునుండి ఒకప్రతినిధి వర్గం వచ్చిన తరువాత విదేశసహాయం గురించి తుదిఏర్పాట్లు జరగగలవని ఇరిగేషన్ మంత్రి వివరించారు. నైవేలీ విస్తరణతోపాటు మద్రాసురాష్ట్రంలో అదనంగా థర్మల్ కేంద్రస్థాపన విషయమై మొత్తందేశం విద్యుచ్ఛక్తి అవసరాలదృష్ట్యా పరిశీలించవలసి వుంటుందన్నారు.

చిత్రజగత్తు

'ఏమిటయ్యా! కంట్లో మందేసినట్టు లెక్కపెట్టి బొట్లు బొట్లు వేస్తున్నావ్?'
'వచ్చినపాలు పదిమందికైనా సర్దాలిగా !..'



అతి త్వరలో విడుదల ! 1966 సం. లో అత్యుత్తమ చిత్రం — విజయవాడ — సరస్వతీ; రాజమండ్రి — విజయా







క్లిన్ కాటన్ శిల్కు టెరిలిన్ బట్టలు ఉతుకుటకు ఉత్తమమైన ఉల్లా పౌడరు
నేతా ప్రాడక్ట్సు-విజయవాడ

సింతెటిక్, నియోప్రీన్ రబ్బర్ ఎబొనైట్, బేక్‌లైట్ లెదర్ స్పేర్స్
ఇంకను హోసులు
టెక్స్. లైటు. మెషనరీకి
నిర్మాణపు పనులకు, కెమికల్, ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలలో వాడబడువాని మావద్ద దొరకును.
SHADOS INTERNATIONAL PVT. LTD., 57, Ganesh Chandra Avenue, Calcutta-13.
Grams: NANSAM Phone: 24-4173

'మధుమేహం డాక్టరుగారి రాక'
శివమాణిక్యప్రసాద్ 80బిళ్ళలు రు. 15 స్పెషల్ క్లాసు రు. 25/-

అతి మూత్రం, దాహం, మగరు (diabetes) రక్తపు పోటు తగ్గించి నరములకు విశేషబలం చేయును. కొంతకాలం సేవించిన వ్యాధి పూర్తిగాపోయి తిరిగిరాదు. మేహమవ్వులు, దురదలు, ఎరుపు, పలుపు, చెవుడుఅసర్లు, అరికాళ్ళలోపుళ్ళు, చర్మవ్యాధులు, కీళ్లనొప్పులు, భగందరంబోగొట్టును. అజీర్ణం మలబద్ధం పోగొట్టి ధాతువృద్ధి, పుష్టిచేయును. కడుపు నొప్పులు, పరిణామశూలలకు ప్రత్యేకచికిత్స. డాక్టరుగార్ని ఈ క్రింద సంప్రదించుచోట్లలు: ఉ 7 గం. సా 4 గం.

తిరుపతి: 17 జూలై కాశావిలాడ్జి.
చిత్తూరు: 18 జూలై శాంతివిహార్‌లాడ్జి
కడప: 19 జూలై అప్సర అయ్యరుహోటల్
అనంతపురం: 20 శాంతినివాస్ తిక్కై శింగురుపూరు
హిందూపురం: 21 వంజునేశ్వర బిల్డింగ్సు
హైదరాబాద్: 25, 26 జూలై బృందావనం లాడ్జి, స్టేషన్ రోడ్
వరంగల్: 27 జూలై హోటల్ నటరాజ్
ఖమ్మం: 28 జూలై మైసూరుకేఫ్
విజయనగరం: 30 జూలై జ్యోతివిహార్
విశాఖపట్నం: 31 జూలై హోటల్ విశాఖ.

డా. పెద్దింటి శివప్రసాద శాస్త్రి, మైగ్గాంరోడ్, రాజమండ్రి—1.

ఎ. హనుమంతరావు ట్రస్టు ఎస్టేటు

దిగువ తెల్పిన షరతు నిబంధనలకు లోబడి దిగువ తెల్పిన ఆస్తిని కొనుటకు మద్రాసు అఫీషియల్ ట్రస్టీగారికి చెల్లించబడునట్లు 10 శాతం డిపాజిట్టుకు ఏషెడ్యూల్డు బ్యాంకు యొక్కగాని డ్రాఫ్టుతో సీల్డు ఆఫర్లు 10—8—1966 వ గాని ఆలోపునగాని చేరునట్లు దిగువ వంతకందారుచే కోరబడుచున్నవి.

చుట్టూ బయలు జాగాతో షుమారు 1307—28 చ. గజములు మేర ఉన్న పాత మెయిన్ బిల్డింగు— సికింద్రాబాద్, ప్రెండర్‌ఘాస్ట్ రోడ్డు, నం. 142—బి కాంపౌండులోపల ఉన్నది, ఇప్పుడు శ్రీ మూస్ అద్దెకు ఉంటున్నారు, ఔట్ హౌస్లు గరాజ్ వెనుక వైపున ఉన్న వంటఇల్లు మినహా అమ్మకమునకు ఉన్నది.

ఈ తెల్పిన బిల్డింగులో అద్దెకు ఉంటున్నదారు తన స్వంతఖర్చుమీద శానిటరీ ఫిట్టింగులు, ఎలెక్ట్రిక్ ఫిట్టింగులుఏర్పరచియున్నారు. కాగా, అమ్మకము లా ప్రకారము వారి చెందిన హక్కులకు సదరు ఫిట్టింగులపై వారి యొక్క క్లెయిముకు, మరియు ఈజ్‌మెంట్లను (easements) గురించిన అన్ని హక్కులకు పరిమితులకు లోబడి యుండును.

కొత్త వంటఇల్లు, ఔట్ హౌస్‌లు, గరాజ్ మెయిన్ బిల్డింగుచుట్టూ కొత్త కాంపౌండు గోడలు, ఇంకను కొత్త ఎప్రోచ్ రోడ్డు, సీటి కక్కాసు, మురుగు కాలువ, ఎలెక్ట్రిక్ కనెక్షన్లు కొనుక్కొనువారి ఖర్చుమీద ఏర్పరచబడును. ఏమంటే ఇప్పుడున్నవి దరిమిలా ఒక తేదీన అభివృద్ధి పనులు జరిపిన పిమ్మట — వేరు వేరు ఖాళీ ప్లాట్లుగా అమ్ముటకు తలపెట్టబడి యుండుట వలన చెదిరిపోయినవి. శేక కనెక్షన్లు లేనివిగ ఉన్నవి.

అఫీషియల్ ట్రస్టీగారిచే హక్కుకు ఏట్టి పత్రమును (convent for title) ఇవ్వబడజాలదు. వెనుకటి హక్కు దస్తావేజులను (title deeds) లభించుట లేదు.

బిల్డింగు ఆక్రమించుకొనుటకు ఖాళీగా ఇవ్వబడజాలదు.

విస్తీర్ణము, కొలతలను గురించిన ఇతర వివరములను వేటిని గాని బిల్డింగులో అద్దెకుంటున్న శ్రీ మూస్ వద్ద నున్న ప్లానును ఆఫరు ఇచ్చులోపల చూచుకొనవచ్చును.

ఏ టెండరునుగాని, ఏట్టి కారణములను తెల్పక నిరాకరించుటకు అఫీషియల్ ట్రస్టీ హక్కు రిజర్వు చేసుకుని యున్నారు.

మద్రాసు పి. లక్ష్మణన్,
8—7—1966 అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ మద్రాసు.

శ్రీ పరాభవనామ సంవత్సర
ఆషాఢ బహుళ చతుర్దశి
1966 జూలై 17, ఆదివారం
బహుళ చతుర్దశి ప. 11—31 వరకు
ఆర్ద్ర ప. 2—16 వరకు
వర్జ్యం:రా.1—50మొదలు 3—22 వరకు

భౌతిక సాధనల సక్రమ వినియోగం

భౌతిక సాధనములు సక్రమంగా వినియోగం కానిచో వాటికి ఈశ్వరారాధనలో స్థానం లేదు. సాధకుని అన్నమయ, ప్రాణమయ కోశాలలో అలసత్వము, జడిమ, వైముఖ్యము, క్షుద్రకామన, మొదలగునవి పొడసూపరాదు. అప్పుడే అవి సక్రమంగా వినియోగం కాగలుగుతాయి.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1966 జూలై 17, ఆదివారం

భారత్ - అఫ్ఘన్ స్నేహసంబంధాలు

భారత ఉపరాష్ట్రపతి డాక్టరు జాకీర్‌హుస్సేన్ మొన్న అయిదు రోజులపాటు అఫ్ఘనిస్థాన్‌లో పర్యటించి ఆ దేశంతో మనదేశానికి గల స్నేహసంబంధాలను మరింత దృఢతరంచేసికొనివచ్చారు. చిన్నదేశమైనా అఫ్ఘనిస్థాన్ ఉత్తమలక్షణాలు కలిగిన దొడ్డ దేశం. దానితో మన స్నేహసంబంధాలు పెంపొందడం ఎల్లవిధాలా మంచిదే.

అఫ్ఘనిస్థాన్‌ప్రభువు మహమ్మద్ జహీర్ కాలానుగుణ్యంగా తనదేశం అభ్యుదయపథంలో పురోగమించాలని కోరే ఉత్సాహి. కనుకనే తననిరంకుశాధికారాలను స్వయంగా తగ్గించుకొని ప్రజాస్వామ్యపద్ధతిని ప్రవేశపెట్టడానికి పూనుకున్నాడు. దానిఫలితంగానే నూతన రాజ్యాంగచట్టమొకటి రూపొందించి దానిప్రకారం యుక్తవయస్కులైనవారందరికీ ఓటింగు హక్కుతో ఎన్నికలు జరిగాయి. విశేష మేమంటే—ఈ ఎన్నికలు పార్టీపద్ధతిపైన జరిగినవి కావు. ఎన్నికలలో పోటీచేసినవారంతా స్వతంత్రులుగానే పోటీచేశారు. పార్టీలు ఏర్పడితే ఎన్నికలతర్వాత ఏర్పడాలని రాజ్యాంగచట్ట నిర్మాతల ఆశయం. పార్టీ అనేవి ఆదేశంలో ఏవిధంగా రూపొందేదీ కాలక్రమేణా గాని తెలియదు. ప్రస్తుతం శ్రీ మైవంద్వాల్ అనే అతడు ప్రధానిగా నియుక్తుడై ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు.

మరి యొక విశేష మేమంటే, అఫ్ఘనిస్థాన్ మంత్రివర్గంలో ఒక మహిళకుకూడా స్థానం ఇవ్వబడింది. ఏడెనిమిదిసంవత్సరాల క్రిందటివరకూ పరదాపద్ధతిని పాటిస్తూ వచ్చిన దేశంలో ఈ సంఘటన నిజంగా ఆశ్చర్యకరమే. పరదాపద్ధతి ఇప్పుడు తొలగిపోవడంతోపాటు స్త్రీలకు ఓటింగు హక్కు కూడా ప్రసాదింపబడింది. దాదాపు ముప్పదియైదు సంవత్సరాలక్రిందట ఇటువంటి సంస్కరణలను ప్రవేశపెట్ట బూనినప్పుడు అమనుల్లా పదభ్రష్టుడూ, దేశభ్రష్టుడూ కావలసి వచ్చిం దనేది ఈ సందర్భంలో గుర్తుకుతెచ్చుకోడం అవసరం.

కాలం మారింది. అఫ్ఘనిస్థాన్ కూడా నవీనభావాలతో ముందుకు పురోగమింపసాగింది. అటు రష్యాతోనూ, ఇటు అమెరికాతోనూ కూడా స్నేహంగానే ఉంటూ ఉభయుల సహకారంతోనూ అభివృద్ధి సాధిస్తూ వున్నది. భారతదేశం వలెనే దానికికూడా అలీనవిధానం, శాంతియుత సహజీవనం దాని నడవడికి ఏడుగడ.

పెద్దగా కాకపోయినా భారతదేశంకూడా చేతనైనంతలో అఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి తనసహకారం అందిస్తూవున్నది. ఉభయదేశాల మధ్య వ్యాపారం, సాంస్కృతిక సంబంధాలు ఇంకా పెంపొందవలసిన అవసరం ఉన్నది. కాబూలు విశ్వవిద్యాలయంలో ఘనసంస్కృత భాషా వ్యాసంగానికి కల్పించిన విశిష్టస్థానం చెప్పుకోదగినది.

భారత ఉపరాష్ట్రపతికీ అఫ్ఘన్ ప్రధానికీ జరిగిన చర్చలలో వియత్నాంసమస్య, నిరాయుధీకరణసమస్య మొదలైన ప్రపంచ శాంతి సమస్యలు చర్చకు రావడం సహజం. ఉభయదేశాల ఆలోచనలూ ఈ విషయాల్లో ఒకేధోరణిలో నడుస్తూ వుండడం గమనించదగింది. సంప్రతింపుల అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం సుస్పష్టమయింది.

కాబూలు వెళ్లిన ఉపరాష్ట్రపతి అచటి ఖాన్ అబ్దుల్‌గఫర్ ఖానును కలుసుకోకుండావుండడం అసంభవం. ఆ స్వాతంత్ర్యయోధునిలో ఇంకా వెనుకటి దీప్తి గోచరిస్తూనే ఉన్నదని ఉపరాష్ట్రపతి తెలియజేయడం సంతోషదాయకం. భారతదేశానికి విచ్చేసి ఇట ఉండిపోవలసినదిగా గఫర్‌ఖానును భారత ప్రభుత్వం ఇదివరకే ఆహ్వానించి వున్నది. కాని, కాబూలులోనే ఉంటూ స్వజనమైన పక్తూనుల స్వయంనిర్ణయాధికారం కొరకు నిర్విరామంగా దీక్షతో కృషికొనసాగిస్తూ వుండాలనేది ఆయన అభీష్టమైనట్టు స్పష్టం.

రేడియోలో ఎన్నికల ప్రసారాలు

అన్నిపక్షాలకు అవకాశం: రేడియోశాఖామంత్రి హామీ

మద్రాసు, జూలై 16:— రాజకీయ పక్షాలు ఎన్నికల రేడియో ప్రసారాల విషయంలో వివిధ రాజకీయ పక్షాలు ఎలెక్షన్ కమిషనర్ కలిసి సంప్రదించాలి.

కిందటి ఎన్నికలలో ప్రభుత్వపక్షంవారు తక్కిన పక్షాలవారికి జవాబుచెప్పడంకోసం, ఒక ప్రసారం అధికంగాకావాలని కోరింది. దానికి ప్రతిపక్షాలు అంగీకరించలేదు. అందువల్ల ఎగ్రిమెంటు కుదరలేదు — అని రేడియో సమాచార శాఖామంత్రి శ్రీ రాజ్‌బహదూర్ పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ అన్నారు.

ఈ స్కీములో ప్రతిపక్షాల ప్రసారాలను సెన్సార్ చేయాలనే నిబంధన లేదు. కాని బాధ్యతతెలిసిన ఆ పార్టీలు నిబంధనలతిక్రమించ వనిభావించవచ్చు—అనిమంత్రి పేర్కొన్నారు.

రంగుఫిలిముల దిగుమతి

ఫిలింనిర్మాతల సౌకర్యార్థం అప్పు ఇస్తామన్న కొన్నిదేశాలనుంచి రంగుఫిలిం దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.

రంగు ఫిలిం దిగుమతి కాని కారణంవల్ల అరవైమంది ప్రొడ్యూసర్లు ఫిలిం నిర్మాణం పూర్తిచేసుకోకుండా వున్నారని విలేఖరులు తెలియచేశారు. రంగుఫిలిము యిస్తామన్న దేశాల పేర్లు మంత్రి బయటపెట్టలేదు.

ఆంధ్రలో కొన్ని ప్రాంతాలపై మైసూర్‌కు హక్కు వున్నదట

శ్రీ నిజలింగప్ప ప్రకటన

బెంగుళూరు, జూలై 16:—రాష్ట్రపునర్వ్యవస్థీకరణ సంఘం సూచించిన సూత్రాలననుసరించే, మైసూరు ప్రభుత్వం అంతరాష్ట్రసరిహద్దు సమస్యలను పరిష్కరించదలచింది అని మైసూరు ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప పత్రికావిలేఖరులకు తెలియజేశారు.

ఏకసభ్య కమిషన్ విషయంలో సంప్రతింపులు జరపడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నాయక్‌ను బెంగుళూరు ఆహ్వానించాం. మా చర్చలవల్ల కొంతమేలు జరుగుతుందనే ఆశ నాకున్నది—అన్నారు శ్రీ నిజలింగప్ప.

సరిహద్దు తగాదాల విషయంలోనూ అభివృద్ధి పథకాలకు కేంద్ర సహాయంవిషయం లోనూ రాష్ట్రంలో రైల్వేలను అభివృద్ధిపరచడం సమస్యపైనా అనుకూల వాతావరణం ఏర్పరచ వలసిందిగా ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులను కోరినట్లు తెలుస్తున్నది.

"మైసూరుసమస్యలు కేంద్రానికి బాగా అర్థమైనట్లులేదు. బెల్గాంపైన, మరికొన్ని ప్రాంతాలపైన మహారాష్ట్ర ప్రకటిస్తున్న హక్కువిషయం ఒక్కటే హరికి అవగతమైందని నా అభిప్రాయం.

ఇది పొరపాటు, మహారాష్ట్ర, ఆంధ్ర, మద్రాసు, కేరళప్రాంతాలు కొన్నిటి పైన — రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘ సూత్రాలననుసరించిమా కెక్కువ హక్కులున్నాయి—అన్నారు శ్రీ నిజలింగప్ప.

శాసనమండలిలో ఉపసంఘాలు

హైదరాబాద్, జూలై 16:— శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేసేముందు డిప్యూటీ చెయిర్‌మన్ శ్రీ ఎం. అనందం ఎస్యూరెన్సెస్, పిటిషన్ల కమిటీలను ప్రకటించారు.

ఎస్యూరెన్సెస్ కమిటీ శ్రీ శీలం సిద్దారెడ్డి [చెయిర్‌మన్] శ్రీయుతులు పి. శిరామూర్తి యస్. టి. పి. వి. కూర్మాచార్యులు, షంషీర్‌బేగ్, సెం. శంకరావులు సభ్యులు. పిటిషన్లుకమిటీ—శ్రీ ఎం. అనందం [చెయిర్‌మన్] డా. తోలేటి కనకరాజు. ఎ. పి. రాఘవాచారి, హైదా వెంకటనారాయణ సభ్యులు.

దేశంలో నాలుగుదిక్కులా నల్లమబ్బులు: వానజల్లులు

బంగాళాఖాతంలో వాయుగుండం

పూనా, జూలై 16:— అనుకొన్నంత ఉధృతంగాలేకపోయినా, వర్షాకాలం ప్రారంభమైంది. ఆకాశరంగంలో మేఘమాలలు అవతరించి, ప్రజానీకానికి అత్యంత సంతోషం కల్పించాయి.

బంగాళాఖాతంలో తక్కువపీడన వాయుగుండం ఏర్పడింది. ఇది పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదిపెద్ద వాయుగుండంగా మారి, దేశమధ్యభాగంలో పయనించి పశ్చిమదిక్కుకు చేరవచ్చు. ఈ ప్రసారానికి ఇరుప్రక్కలా వందలాదిమైళ్లలో వర్షంకురిసే అవకాశాలున్నాయి.

తక్కువపీడనతో ప్రసాదంభమైన వాయుగుండం కారణంగా గత సోమవారంనుంచి పశ్చిమతీరంలో వానలు కురిసినాయి. ఇది గుజరాత్, ప్రక్కనవున్న మధ్యప్రదేశ్‌లవరకూ ప్రాకింది.

దక్షిణప్రాంతంలో—బయలుదేరిన చిన్న వాయుగుండం, కేరళమీదుగా పశ్చిమతీరానికి ప్రయాణించడం ఒకవిచిత్రమైన దృశ్యం.

ఇవన్నీ వర్షాగమానికి అనుకూలమైన చిహ్నాలు.

కొంకణంలోనూ, మధ్య మహారాష్ట్రలోనూ రానున్న మూడురోజులలో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఒరిస్సా, మధ్యప్రదేశ్ తూర్పుభాగంలో కూడా ఇదే కాలంలో భారీఎత్తున వర్షాలు పడవచ్చు.

నిన్నటిదినం బొంబాయిలో వానజల్లులు అధికంగా పడటంవల్ల వాతావరణం చల్లబడింది. ప్రజల మనస్సులు సంతృప్తి చెందాయి.

నీరునిలవచేసే చెరువులవద్ద వానలు కావాలన్నట్లు, బొంబాయిప్రజలమొర ఆలకించినట్లు అధికంగా కురిసాయి. నగరానికి నీటిని సరఫరాచేసే వైతరణిలో నీటిమట్టం అయిదు అడుగులు పెరిగింది. తానసా సరస్సులో ఒక అడుగు పెరిగింది. వచ్చే రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రజ్ఞులు జోస్యం చెపుతున్నారు.

చతుర్థ ప్రణాళికలో గిరిజన సంక్షేమ పథకాలు

రు. 188 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 16:— చతుర్థ ప్రణాళిక కాలంలో గిరిజనులు, వెనుకబడిన తరగతులవారి అభివృద్ధి నిమిత్తం 188 కోట్ల రూపాయలు వెనుక తాత్కాలికంగా కేటాయించినట్లు తెలిసింది. గిరిజన సంక్షేమ సలహాబోర్డు సమావేశానికి అధ్యక్షతవహిస్తూ గతసంవత్సరం కని విని ఎరుగని వర్షాభావంవల్ల ఇతర వర్గాల ప్రజలకంటె గిరిజనులకు బాగా నష్టం కలిగిందని ప్లానింగ్‌మంత్రి శ్రీ అశోక్ మెహతా అన్నారు.

సమాజంలో ఇతరవర్గాల ప్రజలకంటె గిరిజనులు బాగా వెనుకబడివుండడంవల్ల వారి అభివృద్ధికి మరికొంత సహాయం చేయవలసిన అవసరం కలదన్నారు.

గిరిజనులకు విద్య వార్తాసంబంధాలు, నీటిసౌకర్యం చాల అవసరమని ఆయన అన్నారు.

ప్లానింగ్ కమిషన్ సభ్యుడు శ్రీ తర్లోక్ సింగ్ మాట్లాడుతూ 188 కోట్ల రూపాయలలోను 105 కోట్లు గిరిజనుల సంక్షేమానికి కేటాయించబడిందని వివరించారు. 105 కోట్లలోను 24 కోట్లు విద్యకు, 66 కోట్లు ఆర్థికాభివృద్ధికి, 15 కోట్లు ఆరోగ్య, గృహవసతికి ఖర్చుపెట్టనున్నామని వివరించారు.

గిరిజనులు, వెనుకబడిన తరగతులవారి సంక్షేమానికి అయే ఖర్చులో ఎక్కువ భాగాన్ని కేంద్రం భరించగలదని వివరించారు.

పశ్చిమగోదావరిజిల్లాలో కేంద్రమంత్రి శ్రీ మిశ్రా

ఏలూరు, జూలై 16:— ఆహార, వ్యవసాయ శాఖ కేంద్ర డిప్యూటీమంత్రి శ్రీ ఎస్. డి. మిశ్రా కావగుంట, చూడిమెళ్ళ గ్రామాలలోని నిమ్మ, అరటి తోటలను, పోతునూరులోని అధిక రాలుబడినిచ్చే వరి క్షేత్రాలను గురువారంనాడు సందర్శించారు. పెదపాడు పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ వి. దశరథరామయ్య మంత్రికి స్వాగతం పలికారు.

ఎరువులను, విద్యుత్తును అధికంగా సప్లయి చేయవలసినదిగా రైతులు వారిని కోరారు. ఆంధ్రరైతుల అధికోత్పత్తికృషిని మంత్రి కొనియాడారు. రైతుల అవసరాలను తాను పరిశీలించగలనని హామీ యిచ్చారు.

మంత్రి ఏలూరులో అధికారులు, అనధికారులతో చర్చలు జరిపి పశ్చిమ గోదావరిలో సాంద్రవ్యవసాయపథకం పనిచేస్తున్న విధానాన్ని గూర్చి తెలుసుకున్నారు. [మ. వి.]

అధికారుల నియామకంలో సమర్థులకు స్థానం

పరిపాలనా వ్యవస్థ పటిష్టం చేయడానికి ప్రధాని కృతనిశ్చయం

న్యూఢిల్లీ, జూలై 16:—అధికారుల నియామకంలో కేవలం 'సీనియారిటీ'ని మాత్రమే పరిగణించక, శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులకు ప్రాధాన్యమివ్వడంద్వారా కేంద్రంలో పరిపాలనా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రధానమంత్రి కృతనిశ్చయులైవున్నారని తెలుస్తున్నది. ఇందు నిమిత్తం నియమనిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని కూడా ప్రధానిభావిస్తున్నారు. ప్రధాని ప్రతిపాదనలను మంత్రివర్గ సహచరులందరూ ఆమోదించారని, ఆమె ఆదేశాలను అధికారులు పరచడంలో సంపూర్ణంగా సహకరించగలమని హామీ ఇచ్చారని తెలుస్తున్నది.

ప్రధాని ఆదేశాన్ని అనుసరించిమాజీ కాబినెట్ కార్యదర్శి శ్రీధర్మవీరవివిధశాఖలకార్యదర్శుల శక్తి సామర్థ్యాలను సమీక్షించిసాంఘిక భద్రతశాఖకార్యదర్శి శ్రీ డి.సి.దాస్, విద్యా మంత్రిత్వ శాఖలోని వైజ్ఞానిక విభాగ కార్యదర్శి శ్రీ ఎ.కె. ఘోష్ గార్లను తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్లిపోవడానికి సంసిద్ధంగా వుండవలసిందిగా తెలియజేశారు.

నూతనవ్యవస్థ స్థాయిని అందుకొని సీనియర్ అధికారుల విషయాన్ని కొత్త కాబినెట్ కార్యదర్శి శ్రీ డి. యస్. జోషి పరిశీలించారు. విదేశ పర్యటననుంచి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి తిరిగిరాగానే అవసరమైన మార్పులు బదిలీల విషయమై ఒకనిర్ణయం గైకొనగలరని తెలుస్తున్నది.

రాష్ట్రాలనుండి కేంద్రానికి వచ్చిన సీనియర్ అధికారులను వారి ఒప్పందం ప్రకారం మూడుసాలుగుఏళ్లయిన తక్షణమే తిరిగి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం సంకల్పించుకున్నది. పదవీకాల పరిమితి నిబంధనలను ఖచ్చితంగా అమలు జరిపిన సక్షంలో రాష్ట్రాలనుండి అధికసంఖ్యలో అధికారులు కేంద్రానికి వెళ్లడానికిఅవకాశం ఏర్పడుతుంది.

కేంద్రంలోను, రాష్ట్రాలలోను "జాయింట్ సెక్రటరీలు"గా ప్రమోట్ చేయడానికిఅర్హత వున్న ఐ. ఎ. ఎస్.ఆఫీసర్ల జాబితాను రూపొందించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈజాబితా దృష్ట్యా ఆఫీసర్ల ప్రమోషన్‌విషయాన్ని పరిశీలిస్తారు. ప్రమోషన్ను, సెలక్షన్లపై ఒక నిర్ణయం గైకొనేనిమిత్తం ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కేవలం సీనియారిటీదృష్ట్యా, పలుకుబడి దృష్ట్యా పెక్కుసుండి 'ప్రమోషన్ల'పచ్చాయనియు 'సీనియారిటీ'కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, వ్యక్తిగత శక్తి సామర్థ్యాలకు సముచితపరిశీలన వుండాలని ప్రభుత్వంసమాలోచిస్తున్నది. ఏ ప్రభుత్వఅధికారికైనా కేవలంసీనియారిటీదృష్ట్యా జాయింట్ సెక్రటరీగా, 'ప్రమోట్'కావాలని కోరే హక్కులేదని ప్రభుత్వం భావిస్తున్నది.

గత పదునెనిమిదేండ్లుగా నియమ నిబంధనలను ఉన్నవి ఉన్నట్లుగా అమలు పరిచివున్నట్లయితే కేంద్ర సెక్రటేరియట్‌లో ప్రస్తుత అనకలవక పరిస్థితి దాపురించివుండేదికాదు.

కొబ్బరిపీచు ఎగుమతిపై సుంకం హెచ్చింపు

కేంద్రప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 16:—కొబ్బరిపీచు, కొబ్బరితాడు ఎగుమతులపై తాత్కాలికంగా 25శాతం పన్ను హెచ్చించడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇతర ఉత్పత్తులపై ఇప్పుడు అమలులోవున్న పన్నులో ఎట్టిమార్పు ఉండదు. ఈ హెచ్చింపు నిన్నటినుండి అమలులోనికి వస్తుంది.

రూపాయివిలువ తగ్గింపు ఫలితంగాకొబ్బరి తాడు, కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతిపై జూన్ 6 నుండి 10 శాతం తాత్కాలికంగా పన్ను పెంచడం జరిగింది.

అగ్నిప్రమాదంలో ఒక శిశువు మృతి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:— నిజామాబాద్‌జిల్లా, సర్పీరియల్ గ్రామంలో జూలై 9న సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక పూరిపాకలో నిద్రిస్తున్న అయిదు నెలల శిశువు మరణించినట్లు నిన్న ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందినవార్త తెలుపుతున్నది. పూరిపాక తగలబడిపోయింది.

ఆంధ్ర యూనివర్సిటీ బి. ఇ. డిగ్రీ పరీక్షా ఫలితాలు

Following is the provisional list of register numbers of successful candidates at the undermentioned examinations in engineering held in April-May by Andhra University

BE Degree Examination (Three-year course) For Science Graduates

I/III ELECTRICAL ENGINEERING
Whole examination: 1436 38 39 40 41 44 45 47 49 51 53 57 59.
THEORY
Mathematics I: 1434 37 43 50 52 54 55 56 61 62 63 66.
Mathematics II: 1434 37 43 46 50 52 54 55 56 61 62 63 67.
Strength of Materials and Grafic Statics: 1434 37 46 50 52 54 55 56-61 62 63.
Fluid Mechanics: 1434 37 43 46 50 52 54 55 56 61 62 63.
Geomentrical Drawing: 1434 37 43 46 50 52 55 56 62 63.
Engineering Materials: 1434 37 43 46 50 52 54 55 61 62 63.
Mechanical Technology I: 1434 37 43 46 54 55 56.
Applied Electronics I: 1434 37 43 46 50 54 55 56 63 68.
Electrical Circuits and Net Works: 1437 43 46 52 56 61 62 63.
PRACTICAL
Strength of Materials: 1434 37 43 46 50 52 54 55 56 61 62 63.
Fluid Mechanics: 1434 43 46 50 54 55 56 62 63 67.
Workshop: 1434 37 43 46 50 52 54 55 56 61 62 63.

I/III MECHANICAL ENGINEERING
Whole examination: 1469 70 71 72 73 74 75 76 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97.
The candidate with Reg. No 1498 has passed in all the subjects except the subject "Fluid Mechanics" (Theory).
Geometrical Drawing: 1499.

I/III ELECTRONICS AND COMMUNICATION ENGINEERING
Whole examination: 1500 02 03 04 05 06 09 11 12 14 15 17 18 19 21 22 23 24 26 28.
THEORY
Mathematics I: 1501 08 10 13 16 20.
Mathematics II: 1501 08 10 16 29.
Strength of Materials and Grafic Statics: 1501 08 10 13 16 20 29.
Geometrical Drawing: 1501 08 10 13 16 25 29.
Engineering Materials: 1501 08 10 13 16 20 25 29.
Mechanical Technology: 1501 13 25 32.
Electrical Technology I: 1508 10 13 16 20 25 29.
Electronic Engineering I: 1501 08 10 13 16 20 25 29.
PRACTICALS
Electronics: 1501 08 10 13 16 20 25 29.
Laboratory: (S. M. Lab.) 1501 08 10 13 16 20 25 29.
Workshop: 1501 08 10 13 16 20 25 29.

I/III CIVIL ENGINEERING
Whole examination: 1535 36 37 40 41 42 43 44 47 48 50 51 52 54 56 57 59 and 62.
THEORY
Mathematics I: 1534 45 46 49 53 55 58 60 and 61
Mathematics II: 1533 39 45 46 49 53 55 58 and 60
Strength of Materials I and Grafic Statics: 1534 39 45 46 49 53 58 60 61 and 63.
Engineering Materials and Building Construction: 1533 34 39 45 46 49 53 55 58 60 61 and 64.
Elements of Mechanical Engineering: 1533 34 39 45 46 49 53 55 58 60 and 61.
Elements of Electrical Engineering: 1534 39 45 53 55 58 and 61.
Surveying I: 1533 34 39 45 46 49 53 55 58 60 61 and 64.
Building Drawing: 1533 34 39 45 46 49 53 55 60 and 61.
Geometrical Drawing: 1533 34 39 45 46-49 55 58 60 61 and 64.
PRACTICALS
Workshop Practice: 1533 34 39 45 46 49 53 55 58 60 and 61.
Surveying: 1534 39 46 49 53 55 58 60 and 61.

II/III ELECTRICAL ENGINEERING
Whole examination: 1565 67 69 70 73 74 75 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 and 90.
THEORY
Mathematics III: 1565 68 71 72 76 and 91.
Strength of Materials and Theory of Structures: 1968 71 and 91
Mechanical Technology II: 1565 68 71 72 76 and 91.
Applied Electronics II: 1568 71 72 76.
Engineering Metallurgy: 1565 68

[మిగతా 4 వ పేజీలో]

ఆర్థికసహాయం రాజకీయ ఒత్తిడులకు సాధనం కారాదు

—శ్రీ కొసీగిన్ హెచ్చరిక

మాస్కో, జూలై 16:— అలీనరాజ్యాలు తమవిధానాన్ని మార్చుకున్న పక్షంలో ఇంపీరియలిస్టు శక్తులు ఆ దేశాల స్వాతంత్ర్యాన్ని కేవలం నాశనం చేయగలవని సోవియెట్ ప్రధాని శ్రీ కొసీగిన్ హెచ్చరించారు.

పశ్చిమరాజ్యాలు అందిస్తున్న ఆర్థిక సహాయంపట్ల వర్ధమానదేశాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించవలసివున్నదని, సహాయరూపంలో రాజకీయమైన ఒత్తిడులు కొనితేవడానికి ఇంపీరియలిస్టు శక్తులు యత్నిస్తున్నవని శ్రీ కొసీగిన్ పేర్కొన్నారు.

క్రెమ్లిన్ భవనంలో జరిగిన మైత్రీ సభా వేశంలో ప్రధాని కొసీగిన్ ప్రసంగించారు.

ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వర్ధమానదేశాలు స్వయంశక్తితో వ్యవహరించవలసివున్నదనికూడా సోవియెట్ ప్రధాని నొక్కివక్కాణించారు.

గతించిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇంపీరియలిస్టురాజ్యాలు ఇంకా యత్నాలు సాగిస్తున్నాయి. ఇండియా స్వాతంత్ర్య పరిరక్షణకు అలీనవిధానమే ఏకైకమార్గమని జవహర్‌లాల్ నెహ్రూ ఉద్ఘాటించారు. ఆయన విధానం సర్వదేశాలకు అవశ్యంఅనుసరణీయం. ఆర్థిక రాజకీయ స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకుంటున్నదేశాలు విదేశీగుత్తపెట్టుబడిదారులకు వశమైపోరాదని సోవియెట్ దృఢ విశ్వాసం— అని శ్రీ కొసీగిన్ ఉద్ఘాటించారు.

అలీనవిధానంనుండి వైదొలగవలసిందిగా ఇండియాపైనసే పశ్చిమరాజ్యాలు ఒత్తిడితెస్తేకొని రావడంపట్ల సోవియెట్ యూనియన్ ఆందోళనను శ్రీ కొసీగిన్ ప్రసంగం సూచిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇండియాకూడా తన స్వశక్తితో ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి యత్నించాలనీ, రాజకీయ ఒత్తిడులకు లోనుకారాదని సోవియెట్ యూనియన్ భావిస్తున్నట్లు కొసీగిన్ ప్రసంగం స్పష్టంచేస్తున్నదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి సోవియెట్ యథావిధిగాసహకరించగలదని శ్రీ కొసీగిన్ హామీఇచ్చారు. అయితే ఆర్థిక సహకారాదులేవీ రాజకీయ ఒత్తిడులకు సాధనం కారాదని ఆయన పేర్కొన్నారు.

సోషలిస్టు సమాజవ్యవస్థాపనమే మావరమ ధ్యేయమని ప్రధాని ఇందిరాగాంధి నిన్న టెలివిజన్ గోష్ఠిలో ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, అలీన విధానం, సెక్యులరిజం మా విధానాలు—అని ఆమె వివరించారు. ప్రతివారికి సమానావకాశాలు కల్పించడం, సాంఘికన్యాయం చేకూర్చడం జీవిత ప్రమాణాలను పెంచడం, మా సోషలిస్టు సమాజ వ్యవస్థాపనకు పరమలక్ష్యాలని శ్రీమతి ఇందిర వివరించారు.

ఫిలిప్పైన్స్‌కు ఆంధ్రదేశపు ఎడ్లు

కలకత్తా, జూలై 16:— ఫిలిప్పైన్స్‌లో భారత దేశపు బ్రెంకూ, ఎడ్లకూ చాలా గిరాకి వున్నట్లు వ్యాపారవర్గాలద్వారా తెలుస్తున్నది. 240బ్రెలను, కంక్రేజ్, మాల్వి, కృష్ణా, వంగోలు జాతి ఎడ్లు 1000 వెంటనే కావాలని ఫిలిప్పీయనులు కోరారట.

కొత్తగూడెంలో కొత్త ఎరువుల ఫ్యాక్టరీ

విదేశసంస్థలు నెలకొల్పేసూచన

న్యూఢిల్లీ, జూలై 16:— అమెరికా, కెనడా దేశాలలో మూడువారాలపాటు పర్యటించి భారత ఎరువుల వ్యవహారాల బృందం నిన్న స్వదేశానికి తిరిగివచ్చింది. చతుర్థ ప్రణాళికలో రసాయనిక ఎరువులసందర్భంగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి ఆ రెండు దేశాలలో ప్రయివేటు కంపెనీలు కొన్ని ఎరువుల ఫ్యాక్టరీలను నెలకొల్పడానికి సిద్ధంగాఉన్నట్లు ఆ బృందం ప్రకటించింది.

కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ బి. శివరామన్ అధ్యక్షతను భారతీయ బృందం అమెరికా, కెనడా దేశాలలోని ఎరువుల కంపెనీలతో ప్రాథమిక సంభాషణలు జరిపింది. భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి తగిన పరిస్థితి కలదని ఆ కంపెనీలకు భారతబృందం నచ్చచెప్పినట్టు తెలుస్తున్నది.

రెండులక్షల టన్నుల కొత్త ఎరువుల ఫ్యాక్టరీలు నిర్మించడానికి తగిన స్థలాలు :— బరౌని, గోవా, కొత్తగూడెం, ట్యూటికొరిన్, హాల్దియా, నస్‌దీప్.

పదిహేను రోజులలో ఆ కంపెనీల ప్రతినిధులు తదుపరిసంభాషణలు జరపడానికి భారత దేశం రానున్నారు.

విశాఖపట్టణంలో మంచి వర్షం

మాచ్‌ఖండ్ ప్రాంతంలో అక్కడక్కడా వాన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విశాఖపట్నం, జూలై 16:— చాలా రోజులపాటు ఎండల అనంతరం విశాఖపట్టణంలో మొన్న సాయంకాలం బాగా వర్షం పడింది. ఒక అంగుళంపైగా వానకురిసింది.

మాచ్‌ఖండ్ పరీవాహక ప్రాంతంలో అక్కడక్కడా వర్షించింది. విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి అంతగా మెరుగుకాకపోయినా క్షీణించలేదు. ఈ నెలాఖరులోపల మంచి వర్షాలు పడవచ్చు ననుకొంటున్నారు. ప్రస్తుతం అమలులోనున్న నిర్బంధాలతో విద్యుచ్ఛక్తి సరఫరా జరగవచ్చునని తెలుస్తున్నది.

బ్లాక్‌మార్కెట్ దార్లపై పంజాబ్‌లో పోలీస్ దాడులు

50 మంది అరెస్టు

చండీఘర్, జూలై 15:—బ్లాక్‌మార్కెట్, అక్రమ లాభార్జన, దొంగనిల్వలు నిరోధానికి పంజాబ్‌లోని పెక్కుప్రాంతాలలో అనేక సంస్థలపై ఇటీవల పోలీసులు దాడిచేసి, 50 మందికిపైగా అరెస్టుచేశారు. అంబాలా, లుధియానా, జలంధర్, పాటియాలా జిల్లాల జరిగిన ఈదాడుల ఫలితంగా పోలీసులు ఆయా సంస్థలలోని నిల్వలను స్వాధీనంచేసుకున్నారు.

కల్తీకలుపుతున్నారని వచ్చిన వార్తలదృష్ట్యా ప్రధానంగా కిరోసిన్ డీజిల్ ఆయిల్ వ్యాపారస్తులపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులదృష్ట్యా పెక్కుమంది వ్యాపారస్తులు అజ్ఞాతజీవితం జరుపుతున్నట్లు అధికారికంగా తెలియవచ్చింది.

అంబాలాజిల్లాలో దాదాపు పంద సంస్థలపై దాడిచేసి, రసాయనపరీక్ష నిమిత్తం శాంపిల్స్ తీసుకున్నారు.

అమృతసర్‌లో ఇనుపవ్యాపార సంస్థలపై దాడిచేసి, వారి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాటియాలాలో ఇరువురు సిమెంట్ డీలర్లను, ఒక సేల్సుమన్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం అందింది.

గ్రహబలం

18-7-66 సోమవారం

సాధ్యమైనంతవరకు తూర్పుదిశ విహారయానాలను మార్చుకొనటం మంచిది. ఉదయం 10 గంటలవరకు ఏ విషయానైనా ప్రయాణానికైనా అంత కాదు. సాయంత్రం ఆస్తికి సంబంధించిన పనులకు, వ్యాపారాలపెట్టుబడులకు ... దృష్టులకు మంచిది.

మేషం:—కుటుంబవిషయాలు ఏదోరూపంగా కొంత అశాంతికి కారణమవుతుంటవి. జనవర్గాలతో కలహప్రసంగాలు రాగల సూచనలున్నవి. వృత్తితో అంతగా అనుకూలించే సమయంకాదు.

వృషభం:—తలచిన పనులకు అనుకూలం. మిత్రసహాయం. వృత్తిలో ప్రోత్సాహం, గౌరవంతోబాటు ధనలాభం లభిస్తవి.

మిథునం:—అనాలోచిత కార్యక్రమాలకు అనవసరమైన ఖర్చులు వృత్తికి సంబంధించిన పనులలో తోటివారితో వాదాలు భేదాలు వస్తవి. ప్రసంగాలలో తొందరపాటు కూడదు.

కర్కాటకం:—అన్నివిధాలా ప్రోత్సాహం. బంధుమిత్రుల ఆదరణ, వ్యాపార వ్యవహారాల్లో జయము లాభము సమకూరుతవి. శుభ సంతోషకార్యాలు ప్రముఖంగా నెరవేరుతవి.

సింహం:—అవకాశం జారుకోకుండా భారమైన పనులకు పూనుకోవద్దు. ధన సంబంధమైన విషయాలలో మీ అంచనాలు తారుమారు కావచ్చు. వృత్తి మార్గాలలో నమ్మినవారి వల్లకొన్ని చిక్కులు సంభవిస్తవి. ముందు జాగ్రత్తఅవసరం.

కన్య:—మీ ఆలోచనలు అందివచ్చి, వ్యాపార వ్యవహారాల్లో ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి. రావలసినడబ్బు చేతికంది స్వస్థత చిక్కుతుంది. ప్రయాణాలు ఫలిస్తవి.

తుల:—సంకల్పించిన పనులన్ని సంతృప్తికరంగా నెరవేరుతవి. వృత్తిలోను సంఘములోను గౌరవములభిస్తుంది. శుభకార్యాలోచనల్లు సుముఖంగా సాగుతవి.

వృశ్చికం:—ఎదటివారు ముఖప్రీతికి మాటలు చెప్పినా పనులుచేయుటం సమస్యగానే ఉంటుంది. మీశక్తి సామర్థ్యాలే మీకు తోడ్పడి శ్రమకుతగ్గ ప్రయోజనం సమకూరుతుంది. ఏదోవిధముగు డబ్బు సమయంతో చేతికంది తొందరలు తీరుతవి.

ధనుస్సు:—అనుకూలించేదినంకాదు. ఎదటివారి మాయలలోబడి దండుగలునడక్కండి. వృత్తికి సంబంధించిన బాధ్యతలలో నిర్లక్ష్యంకొదగదు. ఒకరివల్ల మాటరాకుండా చూసుకోవాలి.

మకరం:—వ్యాపార వ్యవహారాల్లో మీ ఆలోచన, మీశ్రమ ఫలిస్తవి. కార్యరూపంతో గొప్పవారి సహాయ సహకారాలు అందుతవి. ప్రయాణమూలక కార్యసిద్ధి గౌరవ ధన లాభములు సమకూరుతవి.

కుంభం:—ఆలోచిస్తూ కూర్చోవద్దు. ముందుకొంత సాహసించి కార్యరంగంలో దిగండి. దైవానుగ్రహమున పరిస్థితులు అనుకూలంగా కలిసివచ్చి, వ్యవహారానుకూలం శత్రుజయం, బుణధనలాభం సమకూరుతవి.

మీనం:—సందేహాలు ముందుకు సాగనీయవు. సకాలంలో పనులు జరగవు. వృత్తివ్యాపారాల్లో దైవికంగా కొంతమేలు జరుగుతుంది. స్పెక్యులేషన్ ఫలించదు—నూతన స్నేహాలలో మూఢనమ్మకాలు తగవు.

గిరీశం

సెలక్టు కమిటీకి అటవీవ్యవహారాల బిల్లు

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:—శాసనమండలిలో అడవులబిల్లుపై ప్రసంగిస్తూ, బిల్లులోని వివిధ అంశాలద్వారా కోర్టుల పరిధిని ప్రభుత్వం ఎందుకు తగ్గించడానికి ప్రయత్నించిందో ఆశ్చర్యంగా వున్నదని శ్రీ ఎస్. సోమయాజులు అన్నారు.

న్యాయ నిర్వహణశాఖ చెలాయించవలసిన అధికారాలను పరిపాలనశాఖలకు అప్పగించరాదన్నారు.

మునిసిపల్ శాఖమంత్రి శ్రీ చెంచురామానాయుడు బిల్లును ప్రవేశపెడుతూ, జాయింట్ సెలెక్టు కమిటీ పరిశీలనకు బిల్లును సభకు పంపాలని సూచించారు.

ఈకమిటీ 24 మంది సభ్యులతో అరుగురిని కౌన్సిల్ నుండి ఎన్నుకోవాలన్నారు.

కొండభూములపై జరిగే పోడు సాగును సానుభూతితో పరిశీలించి, దానికి అధికారులు అనుమతించకపోతే ఆసాగుచేసుకునే గిరిజనులకు వేరొకచోట భూములను చూపాలని శ్రీ వై.వి. కృష్ణారావు కోరారు. 'అడవుల పెంపకంపై వ్యయం వ్యర్థమౌతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలలో అటవీ సలహా సంఘాలు నియమించాలని కోరారు.

మంత్రి: రాష్ట్రకమిటీ ఒకటి ఉన్నది.

శ్రీ కృష్ణారావు: అలాగయితే అన్నిపార్టీలకు అందులో ప్రాతినిధ్యం కల్పించాలి. అడవులనుండి ఆకులు తెచ్చుకోవడానికి గ్రామస్థులకు అనుమతియివ్వాలి.

మంత్రి: పంచాయతీలు ఇవ్వవచ్చు.

శ్రీ ఆరిఫ్‌ఖాన్ [కాం]: కొద్దిపాటి ధరకు గ్రామాలకు దగ్గరగాగల అడవులలో పశువులు మేయడానికి అనుమతించాలి.

శ్రీ ఎస్. సోమయాజులు [పట్టభద్రుల నియోజకవర్గం] మాట్లాడుతూ, అటవీశాఖ కార్యకలాపాలను గురించి, దాని ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియ జెప్పడం అవసరమని సూచించారు. అటవీశాఖాధికారులలో చాల మందికి భూసార పరిరక్షణ శాస్త్రం తెలియక పోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆయన అన్నారు. ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం కోర్టు అధికారాలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు అనుకున్నదని ఆయన తెలియజేశారు. బిల్లులో పొందుపరిచినదానిని బట్టి చూస్తే, ట్రిబ్యునల్ పనిచేసే తీరుకూడా న్యాయశాస్త్రరీత్యా తృప్తికరంగా కనిపించడంలేదని ఆయన అన్నారు.

శ్రీ శంకరరావు [కాంగ్రెస్] మాట్లాడుతూ, ఇన్నాళ్ళుగా మనం జరుపుతూ వచ్చిన వన మహోత్సవాలు, చెట్లను పెంచడంలో జయప్రదమై ఉన్నట్లయితే ఈనాడు ఇంతటి [illegible] ఉండేది కాదని తెలియజేశారు. [illegible] జిల్లాలలోగల కొండ ప్రాంతాలలో [illegible] ఎక్కడా చెట్లు కనిపించవని, నాటితే [illegible] చెట్లు నాటడంకాని, నాటిన [illegible] సక్రమంగా పెంచడం కాని జరగలేదని ఆయన అన్నారు.

శ్రీ వై. సి. రంగారెడ్డి [జనసంఘం] మాట్లాడుతూ, అటవీశాఖాధికారులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలని కోరారు. ఇటీవల అటవీశాఖ శత జయంత్యుత్సవాల సందర్భంగా పార్కులలోను, ఇతరత్రాను నాటిన చెట్లన్నీ చచ్చిపోయినవని, చెట్లకు నీళ్ళు పోసి వాటిని పెంచే జాగ్రత్త ఎవరూ తీసుకోడం లేదని ఆయన అన్నారు.

శ్రీ కె. కోటిరెడ్డి [కాంగ్రెస్] మాట్లాడుతూ, అటవీ ప్రాంతాలలో మేకలు ప్రవేశించకుండా నిషేధించాలని కోరారు. చందనపు వృక్షాలను పెంచడంలోను, వాటిని ఎవరూ దుర్వినియోగం చేయకుండా కాపాడడంలోను ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధవహించాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా చిత్తూరు, కడప జిల్లాలలో చందనపు వృక్షాలను పెంచడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ఆయనఅన్నారు.

మంత్రి మాట్లాడుతూ, సేద్యానికి అనుకూలమైన భూమిలో 24 శాతం మాత్రమే అటవీ ప్రాంతాలుగా ఉన్నవని, ఈ అడవులు సరిపోవని తెలియజేశారు. ప్రజల సహకారం ఉన్నప్పుడే అడవులను విస్తృతం చేయడం కాని, అభివృద్ధి పరచడం కాని సాధ్యమని ఆయన అన్నారు.

తరవాత జాయింట్ సెలెక్టు కమిటీలో ఉండే ఆరుగురు సభ్యుల పేర్లను మంత్రి ప్రకటించారు. సభ్యుల పేర్లు ఇవి: శ్రీ ఆరిఫ్ ఖాన్, శ్రీ లక్ష్మారెడ్డి, శ్రీ సంగరాజు, శ్రీ జి. కృష్ణమూర్తి, శ్రీ వై. సి. రంగారెడ్డి, శ్రీ ప్రసాదరావు.

తిరుపతి కపిలేశ్వరాలయంలో వరుణజపం

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

తిరుపతి, జూలై 16:—బొంబాయి వస్త్రవ్యాపారి శ్రీ రామనారాయణరాజు ఇక్కడ శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో సోమవారంనుండి 'వరుణజపం' కార్యక్రమాన్ని జరపడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామివారి ఆదేశానుసారం ఆయన ఈ జపానికి ఏర్పాట్లు చేశారు.

'వరుణజపం' చేసేటప్పుడు భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని వెయ్యిసార్లు పారాయణచేయవలసినదనికూడా శ్రీ శంకరాచార్యస్వామివారు సూచించారు.

స్వామివారి ఆదేశానుసారం జపం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శాసనమండలి ఉపాధ్యక్ష పదవి

ఏకగ్రీవంగా శ్రీ ఆనందం ఎన్నిక

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 16:— శాసనమండలి ఉపాధ్యక్ష పదవికి శ్రీ మామిడిపూడి ఆనందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి సమావేశం నేడు ప్రారంభంకాగానే ఉపాధ్యక్షపదవికి శ్రీ మామిడిపూడి ఆనందం నుంచి మాత్రమే నామినేషన్ అందినదని అధ్యక్షుడు ప్రకటించారు.

శ్రీ ఆనందం ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఆయనను అభినందించారు.

ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక జరిపించినందుకు శాసనమండలి అధ్యక్షుడు ముఖ్యమంత్రిని, కాంగ్రెసు ప్రతిపక్షాలను ప్రశంసించారు.

శ్రీ రాఘవాచారి [ఉపాధ్యాయ నియోజకవర్గం] మాట్లాడుతూ, శ్రీ ఆనందం నిష్పక్షపాతమైన దృక్పథం కలవారని, కనుకనే అందరి అభిమానాన్ని ఆయన చూరగొన గలిగారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపట్ల ఆయన మరింత సానుభూతితో వ్యవహరించాలనికోరారు.

శ్రీ మస్తాం మొహిద్దీన్ [మితవాద కమ్యూనిస్టు] మాట్లాడుతూ, శ్రీ ఆనందం సదవగాహన గల వ్యక్తి అని అన్నారు.

శ్రీ దివి కొండయ్య చౌదరి [స్వతంత్ర] శ్రీ ఆనందాన్ని అభినందిస్తూ, ఆయన కాంగ్రెస్‌పార్టీనుండి రాజీనామాచేస్తే ఉపాధ్యక్ష చైర్మన్‌గా తన విధులను స్వేచ్ఛగా నిర్వహించగలిగే అవకాశం ఉంటుందని సూచించారు.

శ్రీ ఎస్. రామకృష్ణయ్య [ఉపాధ్యాయ నియోజకవర్గం] మాట్లాడుతూ, శ్రీ ఆనందం కాంగ్రెస్‌వాది అయినప్పటికీ అవసరమైనప్పుడు ప్రతిపక్షం వారితో ఏకీభవించడానికి ఏమాత్రం వెనుకాడరని అన్నారు.

శ్రీ మాల్కొండారెడ్డి [కాంగ్రెస్] మాట్లాడుతూ శ్రీ ఆనందం విద్య, పాండిత్యము, ప్రతిభ, సదాచారముగల ప్రసిద్ధ కుటుంబానికి చెందినవారని అన్నారు.

పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ ఆనందాన్ని అభినందిస్తూ, ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడంతో ముఖ్యమంత్రి గౌరవప్రతిష్ఠలు ఇనుమడించినవని పేర్కొన్నారు.

డాక్టర్ టి. కనకరాజు [కాంగ్రెస్] మాట్లాడుతూ, శ్రీ ఆనందం అందరితోనూ స్నేహంగా మెలగే వ్యక్తి అని అన్నారు.

శ్రీ పి. సూర్యచంద్రరావు [నామినేటెడ్] మాట్లాడుతూ, సంగీతం, నాట్యం మున్నగు కళలతో కూడా శ్రీ ఆనందం ప్రజ్ఞావంతులని పేర్కొన్నారు.

శ్రీ ఎస్. సోమయాజులు [పట్టభద్రుల నియోజకవర్గం] ప్రసంగిస్తూ, శాసనమండలి ఉపాధ్యక్ష పదవికి శ్రీ ఆనందం ఎన్నుకోబడడం యువతరానికి గొప్ప గౌరవమని అన్నారు.

శ్రీమతి జబీదా బేగం మాట్లాడుతూ, శ్రీ ఆనందం ఆడిటర్‌గా మహిళా సంస్థలకు చేసిన సేవలనుగురించి తెలియజేశారు.

శ్రీ పి. శ్రీరామమూర్తి [ఉపాధ్యాయుల నియోజకవర్గం] ప్రసంగిస్తూ, గత 8 సంవత్సరాలుగా శ్రీ ఆనందం తనకుతెలుసునని, ఆయన ప్రతిభాశాలి అని అన్నారు.

శ్రీ కె. కోటిరెడ్డి [కాంగ్రెస్], శ్రీ ఎ. జోసెఫ్, శ్రీ ఎస్. శంకరరావు, శ్రీ వి. రామారావు, శ్రీ పి. నరసింహారెడ్డి శ్రీ ఆనందాన్ని అభినందిస్తూ ప్రసంగాలు చేశారు.

శాసనమండలి అధ్యక్షుడు శ్రీ జి. బ్రహ్మయ్య శ్రీ ఆనందాన్ని అభినందిస్తూ ఆయన, ప్రసిద్ధుడగు తండ్రికి తగిన కుమారుడని అభివర్ణించారు. ఉపాధ్యక్షుడుగా శ్రీ ఆనందం తనతోపూర్తిగా సహకరిస్తూ వచ్చారని, ఇందుకు తనకెంతో సంతోషంగా ఉన్నదని అన్నారు.

శ్రీ ఆనందం ఉచితరీతిని ధన్యవాదాలు చెప్పారు. తనను తిరిగి ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభా కార్యక్రమాలను నిర్వహించడం కష్టమైన కార్యమని, అయినప్పటికీ ఈవిషయంలో తన శాయశక్తులా కృషిచేస్తూ వచ్చానని ఆయన అన్నారు.

సభా కార్యక్రమాన్ని నిర్వహించేనిమిత్తం శ్రీ ఆనందం ఉపాధ్యక్ష పీఠం అలంకరించగానే సభ్యులు హర్షధ్వానాలు చేశారు.

శాసనమండలి సమావేశం వాయిదా

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:— శాసనమండలి ప్రస్తుతవర్షాకాలపు సమావేశం 12 రోజులు జరిగిన పిదప నేడు నిరవధికంగా వాయిదా పడింది.

ప్రస్తుతం సమావేశం నిర్వహించిన కార్యకలాపాల వివరాలను ఉపాధ్యక్షుడు శ్రీ యం. ఆనందం వివరించారు. ఈసారి శాసనమండలి సమావేశం 42 గంటల 12 నిముషాలపాటు జరిగింది. సభకు 39 పత్రాలను ప్రవేశ పెట్టారు. 33 కాల్ అటెన్షన్ తీర్మానాలు అంగీకరింప బడినవి. 31 తీర్మానాలకు సమాధానాలిచ్చారు. రెండు బిల్లులు ఆమోదింప బడినవి. మూడు వాయిదా తీర్మానాలు, ఒక ప్రభుత్వ ప్రతిపాదన, రెండు ప్రభుత్వ తీర్మానాలు, ఒక అనధికార తీర్మానం చర్చింపబడినవి.

మంత్రులు 71 ప్రసంగాలు, సభ్యులు 247 ప్రసంగాలు చేశారు.

చతుర్థ ప్రణాళికకు రష్యా సహాయం

ఇందిరాగాంధి ప్రకటన

మాస్కో, జూలై 16 :— ఇండియా చతుర్థ పంచవర్ష ప్రణాళికకు 100 కోట్ల రూబుల్సుమేరకు ఋణసహాయం అందజేయడానికి సోవియట్ యూనియన్ అంగీకరించినట్లు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడు యిక్కడ సోవియట్ నాయకులతో చర్చల అనంతరం పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు.

ఈ ఒప్పందం వివరాలు త్వరలో వెల్లడి కాగలవు.

బ్రెజ్నెవ్‌తో ప్రధాని ఇందిర చర్చలు

మాస్కో, జూలై 16:—భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ సోవియట్ కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో కార్యదర్శి శ్రీ లియొనిద్ బ్రెజ్నెవ్‌ను కలుసుకుని, దాదాపు రెండుగంటలసేపు సమాలోచనలు జరిపారు.

భారత—సోవియట్ సంబంధాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై ఉభయదేశాల నాయకులమధ్య ఇప్పటు అత్యంతస్నేహపూరితమైన వాతావరణంలో జరిగాయి. అన్ని స్థాయిలలో సోవియట్ ప్రభుత్వానికి మూలకందమైన కమ్యూనిస్టుపార్టీ అధినేతతో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అధికారపూర్వకంగా చర్చలుజరపడం ఇదే ప్రథమం.

పాకిస్తానుకు ఆయుధసహాయం మాటలేదు

ఇండియాకు రష్యా హామీ

మాస్కో, జూలై 16:— పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయాన్ని హెచ్చించే విషయాన్ని పరిశీలించడానికి సోవియట్ యూనియన్ అంగీకరించినా, ఆయుధాలను సరఫరా చేసేవిషయం మాత్రం ఆలోచనలో లేదని సోవియట్ యూనియన్ ఇండియాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నదని పి. టి. ఐ. విలేఖరి తెలుపుతున్నారు.

పాకిస్తాన్ సైనిక ప్రతినిధివర్గం ఇటీవల మాస్కోకు వచ్చినప్పుడు అట్టి ఒప్పందంకూడా ఏదీ కుదరలేదు.

స్నేహ, సహకారాలప్రాతిపదికపై ఇండియా, పాకిస్తాన్‌ల సంబంధాలు పెంపొందాలని రష్యా కాంక్షిస్తున్నది. ఇండియా చాచిన స్నేహహస్తాన్ని పాకిస్తాన్ పరిగ్రహించాలని సోవియట్ నాయకులు అభిప్రాయ పడ్డట్లు తెలుస్తున్నది.

సంయుక్త ప్రకటన

(1వ పేజీ తరువాయి)

కోవాలని ఉభయ ప్రధానులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్ర్యం, అన్యులపై దురాక్రమణ చేయకుండా వుండడం, సమానత్వం, పరస్పర ప్రయోజనం, ఇతరుల అంతరంగిక సమస్యలలో జోక్యం కలిగించుకోక పోవడాన్ని మన్నించే శాంతియుత సహజీవన సిద్ధాంతాలపట్ల వారుభయులు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

శాంతి సాధనకు, అంతర్జాతీయ పరిస్థితిని ఉద్రిక్తం చేసే యత్నాలతో పోరాడడానికి సాధ్యమైన ఏ చర్య గైకొనడానికైనా ఉభయ దేశాలు నిర్ణయించినట్లు ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

యుద్ధాన్ని నిరోధించడానికి, శాంతిని పటిష్ఠం చేయడానికి, అంతర్జాతీయ ఉద్రిక్తతను తగ్గించి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందింప చేయడానికి అలీన విధాన ప్రాముఖ్యతను ఉభయ నాయకులు గుర్తించారు.

వియత్నాంలో విద్రోహ చర్యలను అధికం చేసి, హనోయ్, హైఫాంగ్‌లపై బాంబులను కురిపించడం వల్ల ఆగ్నేయాసియాలో ఏర్పడిన విపత్కర పరిస్థితిపట్ల ఉభయపక్షాలు తీవ్రాందోళన వ్యక్తం చేశాయి.

ఉత్తర వియత్నాంపై బాంబుల ప్రయోగానికి వెంటనే స్వస్తి చెప్పాలని, వియత్నాం సమస్యను జెనీవా ఒప్పందాల ప్రాతిపదికపై మాత్రమే పరిష్కరించడం సాధ్యమని ఉభయ నాయకులు ఉద్ఘాటించారు.

అంతర్జాతీయ ఉద్రిక్తతను తగ్గించి, ప్రపంచ శాంతిని సుస్థిరం చేయడానికి అన్ని సైనిక స్థావరాలను తొలగించాలని వారు అన్నారు.

యూరప్‌లో సుస్థిరత, శాంతి, భద్రతల స్థాపన సమస్యకు సోవియట్, ఇండియాలు అధిక ప్రాముఖ్యత ఇచ్చాయి.

జర్మని సమస్య

జర్మని సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మక వైఖరి నవలంబించాలని వారు అన్నారు. ప్రస్తుతం రెండు జర్మనీ లున్నవన్న విషయాన్ని కాదనే వీలులేదని, ఒకవేళ కాదంటే విపరీత పరిణామాలు తల ఎత్తగలవని, ఆ సమస్యను అందుకు సంబంధించిన అన్ని పక్షాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆ ప్రకటనలో భారత ప్రభుత్వం తన వైఖరిని పునరుద్ఘాటించింది.

వలస విధానాన్ని వ్యతిరేకించే పోరాటాన్ని ఉభయ ప్రభుత్వాలు బలపరిచాయి. అంగోలా, మొజాంబిక్, పోర్చుగీస్ గినియా, దక్షిణ ఆరేబియాలలో వలస పాలనను వారు ఖండించారు. దక్షిణాఫ్రికా, దక్షిణ రోడీషియాలలో జాతివివక్ష విధానాన్ని వారు ఖండించారు.

బొంబాయిలో కుంభవృష్టి

పల్లపుప్రాంతాలు జలమయం — రాకపోకలకు అంతరాయం

బొంబాయి, జూలై 16:— బొంబాయి నగరంలోను, పరిసరప్రాంతాలలోను నేటి ఉదయంనుంచి కుంభపోత వర్షం ఆరంభమై పలు ప్రాంతాలలోని పల్లపు ప్రదేశాలన్నీ జలమయమైనవి.

ఈ కుంభ వృష్టివల్ల బొంబాయి రేవులో నౌకలపై సరుకుల ఎగుమతి, దిగుమతులకు అంతరాయం ఏర్పడింది.

తోవలపై వర్షపునీరు నిలిచిపోయినందున వాహనాల రాకపోకలను వేరే ప్రాంతాలనుంచి మళ్ళించారు.

ఉత్తర బొంబాయిలో కుర్లా—సియాన్‌ల మధ్య రైలుమార్గంపై నీరు నిలిచినందున సెంట్రల్ రైల్వేలో రైళ్ళు అతి జాగ్రత్తగా నడుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతమైన వర్షాలు

వాతావరణ సూచన

మద్రాసు, జూలై 16:—వచ్చే 24 గంటలలోపు కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలలో భారీవర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. మైసూరు కోస్తాలో మాత్రం వచ్చే 48 గంటలలో కుంభవృష్టి సూచనలు ఉన్నవి.

మద్రాసులో ఈదురుగాలి [illegible]. తేలిక రకం జల్లులు పడతాయి.

వ్యవసాయదారులకు సూచన:— ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలన్నింటిలోను, తెలంగాణాలోను భారీవర్షంకాని, ఓమోస్తరువర్షం కాని పడుతుంది.

చక్కెర మజ్దూర్ యూనియన్ భవన నిర్మాణ వ్యవహారం

ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడానికి యూనియన్ నిర్ణయం

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:— కటిపున సర్ మంజూరుచేసిన స్థలంలో యూనియన్ భవన నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించడానికి యూనియన్‌కు అనుమతి ఇస్తూ వచ్చిన ఉత్తర్వు రద్దు చేయాలని మునిసిపల్ పరిపాలన శాఖమంత్రి శ్రీ చెంచు రామానాయుడుకు, కమిషనర్‌కు నోటీసు ఇవ్వడానికి మునిసిపల్ చక్కెర మజ్దూరుసంఘం నిర్ణయించింది. ఈ యూనియన్ ఐ. ఎన్. టి. యు. సి. అనుబంధ యూనియన్.

ఈనోటీసుపై ఎట్టిచర్య తీసుకోనిచో మంత్రి నివాసగృహంముందు నిరాహారదీక్ష ప్రారంభించడానికి కూడా యూనియన్ నిర్ణయించింది.

దారుస్ సెఫాలో దూదూపువ్యాపారుల స్థలం యూనియన్‌కు కౌలుకు ఇవ్వవచ్చునని స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఆప్రకారం యూనియన్‌పేర కమిషనర్ కౌలుపత్రం రిజిస్టరు చేశారు.

నిర్మాణానికి సంబంధించిన పథకాలను యూనియన్ సమర్పించినపుడు మునిసిపల్ పరిపాలనాశాఖ కార్యదర్శి "స్టే" ఉత్తర్వు జారీచేశారు. నిర్మాణానికి అనుమతించవద్దని కార్పొరేషన్‌ను ఆదేశించారు.

సంజాయిషీనోటీసు జారీ చేయకుండానే "స్టే" ఉత్తర్వును ప్రభుత్వం జారీచేసినదని యూనియన్ అధ్యక్షుడు శ్రీ టి. గోవింద సింగ్ ప్రకటించారు. వర్గ రాజకీయాలను ఆధారంచేసుకుని ప్రభుత్వం ఇలా వ్యవహరించినదని శ్రీ సింగ్ ఆరోపించారు.

పోర్టుఫోలియోల మార్పులు

[1 వ పేజీ తరువాయి]

పరిపాలనా సౌలభ్యందృష్ట్యా ఈ మార్పు లను చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇరిగేషన్ రెవిన్యూశాఖలు అత్యంతప్రధానమైనవి కావడంవల్ల, ప్రత్యేకశ్రద్ధ గైకొనవలసిన అవశ్యకత వుండడంవల్ల అధికభారం నిర్వహించవలసివచ్చిం దన్న అభిప్రాయం ఆయన [illegible].

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి, శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి పోర్టుఫోలియోల మార్పులు ఇక్కడ ఎవరికీ విస్మయం కలిగించలేదు. ఎందుకంటే వీరు శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్య వర్గాలకు చెందినవారు.

ఆహారోత్పత్తి, ఇరిగేషన్‌విషయాలకు ప్రత్యేకదృష్టి అవసరం గనుక తాను రెవిన్యూ ఇరిగేషన్ శాఖలను చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మార్పు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు చేసిన సూచనకు అనుగుణంగా ఉంది.

ఈ మార్పులు పరిపాలనా కారణాలవల్ల చేశారా? లేక రాజకీయ అవసరాల దృష్ట్యాచేశారా అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి అందుకు "మా యిద్దరి పద్ధతులు [illegible]" అని అన్నారు.

ప్రశ్న: స్వతంత్రమంత్రులను కేబినెట్‌లో [illegible] తీసుకుంటారా?

జవాబు: లేదు.

ప్రశ్న: మీ మంత్రివర్గంలో కొత్త వారిని చేర్చుకో దలిచారా?

జవాబు: అదీలేదు.

చైనా యుద్ధోన్మాదవైఖరి

ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నదని ఇందిరాగాంధి విమర్శ

మాస్కో, జూలై 16:— ఆసియాలో ఒక ప్రధానమైన రాజ్యం [చైనా] యుద్ధం అనివార్యం అనే తన సిద్ధాంతాన్ని సమర్థించుకునే నిమిత్తం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఆరోపించారు.

నేటిరాత్రి యిచ్చిన శ్రీ కోసిగిన్ విందులో సోవియట్ నాయకులనుద్దేశించి శ్రీమతి ఇందిరా గాంధి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో చైనా అని పేర్కొనక పోయినప్పటికీ, ఆమె ప్రస్తావించిన దేశం చైనాయేనని శ్రోతలకు స్పష్టమవుతూనే ఉన్నది.

అనేక ఆసియా, ఆఫ్రికన్ దేశాలు అనుసరిస్తున్న అలీనవిధానాన్ని విఫలమయ్యేటట్లు చేయడం సాధ్యంకాకపోయినా, దానిని బలహీనపరచడానికి ఆసియాలోని ఈ అగ్రరాజ్యం ప్రయత్నిస్తున్నదని ఆమె అన్నారు.

"కొన్ని రాజ్యాలకు శాంతి అంటే ఇష్టం లేదు. యుద్ధం అనివార్యమని వారి విశ్వాసం. సమస్యలను బలప్రయోగం ద్వారానే పరిష్కరించుకోగలమనివారివిశ్వాసం." అని ఉద్ఘాటించారు భారత ప్రధాని.

ఆసియాలో ఒకానొక అగ్ర రాజ్యం విస్తరణవాద ధోరణులతో ప్రవర్తిస్తున్నదని, ఆసియాలోను, ఆఫ్రికాలోను వ్యూహాత్మక శక్తులతోను, అభ్యుదయ నిరోధకులతోను చేతులు కలుపుతున్నదని శ్రీమతి గాంధి ఆరోపించారు.

ఇక్కడ సోవియట్ ప్రధాని శ్రీ అలెక్సీ కోసిగిన్‌తో భారత ప్రధాని నాలుగురోజులు సంప్రదింపులు సాగిస్తూ గడిపారు. నేటిరాత్రి ఆమె వియత్నాం శాంతి ప్రతిపాదనలను గురించి ప్రస్తావించారు. హనోయ్ కోరుకుంటే రష్యా ఈ విషయంలో నూతన ప్రతిపాదనలు చేయగలదని శ్రీ కోసిగిన్ ఆమెకు [illegible] చెప్పినట్లు తెలుస్తున్నది.

శ్రీమతి గాంధి ఆప్రసంగంలో [illegible] గురించి గట్టిగా విమర్శించారు. సోవియట్ అనుసరిస్తున్న శాంతియుత సహజీవన విధానాన్ని ప్రశంసించారు. ఇండియా ఆర్థికాభివృద్ధి సాధనకు సోవియట్ పెద్ద ఎత్తున సహాయం అందజేస్తున్నందుకు సోవియట్ నాయకులకు ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు.

గతసంవత్సరంలో [illegible] ఇండియా పక్షాన [illegible] వారు.

శాంతియుతంగానే వియత్నాం సమస్యకు పరిష్కారం

వియత్నాంలో పోరాటాన్ని నిలిపివేయాలని, ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబుల ప్రయోగానికి స్వస్తి చెప్పాలని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి రాత్రి ఇక్కడ ఉద్ఘాటించారు.

శ్రీమతి గాంధి నేటిరాత్రి ఇక్కడ క్రెమ్లిన్ విందులో ప్రసంగించారు.

"వియత్నాంలో యుద్ధం వల్ల అక్కడి ప్రజల కష్టనష్టాలపట్ల మేము ఎంతగానో ఆందోళనచెందుతున్నాము. శాంతియుతంగానే వియత్నాం సమస్యను తక్షణం పరిష్కరించుకోవలసిన అవసరం ఏర్పడింది" అన్నారు శ్రీమతి ఇందిరాగాంధి.

బయటివారి ప్రమేయంకాని, ఒత్తిడికాని లేకుండా తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించు

లారీ ప్రమాదంలో బాలిక మృతి

పెద్దాపురం, జూలై 16 :— కుమారి భమిడిపాటి శేషుబాల అనే 15 సంవత్సరాల అమ్మాయి నిన్న ఉదయం యిక్కడ లారీప్రమాదానికి గురిఅయి మరణించింది.

ఈ అమ్మాయి సామర్లకోట బసుబాలికోన్నత పాఠశాలలో 7 వ ఫారం చదువుతున్నది. సైకిల్ మీద బడికి వెడుతుండగా రాజమండ్రినుండి కొబ్బరికాయలతో కాకినాడకు వెళుతున్న ఒక లారీ వచ్చి ఆ అమ్మాయిమీదుగా పోయింది. ఫైర్ స్టేషన్ సమీపాన ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గురిఅయిన శేషుబాలకు ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. తరువాత కాకినాడ జనరల్ ఆసుపత్రికి తీసుకుపోతుండగా ఆ అమ్మాయి మరణించింది.

లారీ డ్రైవరును నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టరు మహమ్మద్ ఇబ్రహీం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుమారి శేషుబాల పెద్దాపురం స్టేట్‌బ్యాంక్ ఏజంటు శ్రీ భమిడిపాటి రామమూర్తి కుమార్తె.

హనోయ్‌పై తిరిగి విమానదాడి

సైగాన్, జూలై 16:— అమెరికన్ ఫైటర్ బాంబరు విమానాలు నేడు తిరిగి హనోయ్, హైఫాంగ్‌లపై దాడిజరిపినట్లు హనోయ్ రేడియో ప్రకటించింది.

ఆరు అమెరికన్ విమానాలను కూల్చివేశామని, మూడు హనోయ్‌పైన, మూడు హైఫాంగ్‌పైన కూల్చివేసినట్లు ఆ ప్రకటన ఉన్నది.

అమెరికన్ విమానాలు నిన్న 17వ అక్షాంశ రేఖకు ఉత్తరంగా 114 సార్లు దాడులు జరిపాయి.

ఉత్తర వియత్నాంపై అమెరికన్ విమానాలను ప్రతిఘటించడానికి మిగ్ విమానాలను [illegible] అమెరికన్ విమానాలు [illegible] జరిపాయి.

సోవియట్ రష్యా 'ఆశాజ్యోతి'

శ్రీ కామరాజ్ ప్రశంస

న్యూఢిల్లీ, జూలై 15 :— శ్రమజీవి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడానికి నిర్విరామంగా కృషిచేయు దేశాలన్నింటికీ సోవియట్ రష్యా 'మార్గదర్శకమైన మహాజ్యోతి' వంటిదని శ్రీకామరాజ 'సోవియట్ భూమికి' పంపిన ఒక సందేశంలో పేర్కొన్నారు.

శ్రీ కామరాజు యింకా ఇలా అన్నారు:

"సోవియట్ ప్రజలు [illegible] ఎన్నో అడ్డంకులను, ఆటంకాలను అధిగమించి 50 ఏళ్ళలో సమున్నత [illegible] అగ్రగాములుగా నిలబడగలిగారు."

ధరలు ఉత్పత్తిదారులకు గిట్టుబాటుగా ఉండాలి

పొగాకు వర్తకులకు కేంద్రమంత్రి శ్రీ రఘురామయ్య హితవు

గుంటూరు, జూలై 15:—విదేశీకొనుగోలుదారులను మెప్పించడంకోసం సరుకును తక్కువ ధరలకు అమ్ముకూడదని గోల్డెన్ టొబాకో కంపెనీ మానేజింగ్ డైరెక్టరు శ్రీ చతుర్భుజ్ పర్సోటమ్ నేడు పొగాకువర్తకులను హెచ్చరించారు.

ఆయన యింకా ఇలా అన్నారు: "ఒకరకం పొగాకుకు అలవాటు పడిన దేశం, మరొక రకం పొగాకుకు మారడం అసంభవం."

ఉత్పత్తిదారులకు సర్వైన ధరలు గిట్టుబాటు అయ్యేటట్లు చూడవలసిందని, మంచిరకం పొగాకునే ఉత్పత్తి చేయవలసిందని కేంద్రమంత్రి [illegible] శ్రీ కె. రఘురామయ్య పొగాకు వర్తకులకు, ఉత్పత్తిదారులకు హితవుపదేశించారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవలసిందిగా సెక్రటరీ జనరల్ శ్రీ జి. ఎస్. బన్సాల్ హెచ్చరించారు.

స్థానిక ఇండియన్ టొబాకో అసోసియేషన్ వారు నేటి సాయంత్రం ఏర్పాటు చేసినసభలో ప్రసంగిస్తూ వారు పై విధంగాఅన్నారు.

అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మంగళదాస్ అతిథులకు స్వాగతం చెప్పారు. శ్రీ [illegible] కృష్ణమూర్తి వందనసమర్పణ చేశారు.

కీ. శే. రాంపిల్ల రమణమ్మ

నా భార్య ది 9—7—66 వ తేదిన స్వర్గస్థురాలైనది. పెద్దకర్మ ది 21—7—66 వ తేదీన గురువారం విజయవాడ కొత్తపేటలో నా స్వగృహమందు జరుపబడును.

ఇట్లు,
రాంపిల్ల కొండలరావు
(ప్రొ. ప్రకాష్ జ్యూయలరీమార్ట్స్, విజయవాడ—1.)

సాంసన్స్

కుట్టి సిద్ధపరచిన దుస్తులకంటే పురుషులకు, బాలురకు చక్కని ఉడుపులు వేరే లేవు. వాటినే వాడండి!

నూలుషర్టులు ★ 'టెరిన్'/నూలు షర్టులు ★ బెక్ షర్టులు ★ మధ్యరకం మరియు మేలురకం నూలు లాగులు ★ 'టెరిన్' మరియు 'టెరిన్'/నూలు లాగులు ★ సూట్లు, డ్రెస్సులు, [illegible] మరియు అద్దకపు బుష్ షర్టులు
పిల్లలకు పైజామాలు ★ నిక్కర్లు ★ బుష్ షర్టులు ★ షర్టులు ★ లాగులు

బాగా నప్పుతాయి-అందంగా ఉంటాయి మీకు సరిగ్గా ఉంటాయి

SAMSONS — మీకు కావలసిన సాంసన్స్ దుస్తులకు ఈ సైనుబోర్డు ప్రదర్శించు అమ్మకందారుల దగ్గర కొనండి.

ది బెంగళూరు డ్రెస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, (ప్రైవేట్) లిమిటెడ్, బెంగళూరు



కనపడటంలేదు

ఆలపాటి సత్యనారాయణ, వయసు 25

నీ కుమారుడు, నీ తాతగారు, నీ కొరకు దిగులుతో బాధపడుతున్నారు. నీవు బాధపడ వలసిన పనిలేదు. వెంటనే రావలెను. [illegible]

ఆలపాటి కోటేశ్వరరావు
[illegible], తెనాలి తాలూకా.

కాల్గేట్‌తో చెడ్డ శ్వాసను నిరోధించండి రోజంతా దంతక్షయం జరుగకుండా కాపాడుకొనండి!

ఎందుచేతనంటే:ఒక్కసారి తోముకుంటేనే కాల్గేట్ డెంటల్ క్రీమ్ నోటిలో దుర్వాసనను మరియు దంతక్షయమునకు కారణమైన సూక్ష్మక్రిములను 85% వరకు తొలగించును.

కాల్గేట్ 10 మందిలో 7 గురికి చెడ్డ శ్వాసను పెంచనే నిరోధించిందని మరియు భోజనం అయిన వెంటనే కాల్గేట్ పద్ధతిలో పళ్ళు తోముకొనుట వల్ల ఎక్కువ మందికి దంతక్షయమును బాగా అరికట్టిందని. పూర్వము దంతశాస్త్ర చరిత్రలో ఎన్నడూ తెలియ చేయనంతగా క్రొత్త పరిశోధనల వల్ల నిరూపించబడినదని! ఒక్క కాల్గేట్ మాత్రమే దీనికి ఋజువు కలిగివున్నది.

మీకు పౌడరే కావలెనంటే ఈ లాభములన్నిటినీ కాల్గేట్ టూత్ పౌడరే ఇవ్వగలదు. ఇక త్వరగా వెలుగు తరలివస్తుంది...

పిల్లలు కాల్గేట్‌తో వక్రముగా పళ్ళు తోముకునే అలవాటును బేలికగా అవలంభిస్తారు. ఎందు చేతనంటే ఎక్కువ సేపు నిండే దాని పిప్పరమెంటు లాటి సువాసనంటే వారికి చాలా ఇష్టం.

కుశ్రతకొరకు, తాజా శ్వాసకొరకు మరియు పండ్లు తెల్లగా వుండుటకొరకు కాల్గేట్‌తో పండ్లను క్రమముగా తోముకొనండి.



ప్రపంచములోని ఏ ఒక్క ఇతర డెంటల్ క్రీమ్‌లకన్నా కాల్గేట్‌నే ఎక్కువ మంది వాడుతున్నారు.



సంగ్రహ ప్రకటనలు

ఏజెంట్లు కావలెను

1967 కాలెండర్లకు ఏజంట్లు కావలెను. 140 ఆకర్షణీయమైన డిజైన్లు. మంచి కమిషను, బహుమతులు అదనం.

Embassy Trading Company, Sivakasi.

అమ్మకము

ఇంజనీరింగ్ సామగ్రి-హెచ్ ఎస్ ఎస్ డ్రిల్లులు పెద్ద స్టాకు అమ్మివేత

హెచ్ ఎస్ ఎస్ (డ్రిల్లులు, రివెట్లు [రాగి, ఇత్తడి, అల్యూమినియం] ఇంకను ఇతర సాధారణ ఇంజనీరింగు సప్లయిలు పెద్ద స్టాకు ఒకే జెనెల్ ప్యాకింగులో ప్రశస్తమైన స్థితిలో అమ్మివేతకు కలదు. ఆసక్తికల పార్టీలు అయిటంల లిస్టు కొరకు దిగువవారికి వ్రాయవచ్చును.

Hindustan Ferodo Ltd., Bombay-Agra Road, Bombay-77.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED PROSPECTUS FREE APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

మెట్రిక్. ఎస్. ఎస్ ఎల్. సి., పి.యు.సి (గ్రాడ్యుయేట్సు), తప్పినవారు కూడా డి కాం. బి.కాం., యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. పోస్టల్‌ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపాలి.

కాస్మోపాలిటన్ కాలేజి, హైదాబాద్-27

Estd 1956. Phone 727

విజయా ఇంజనీరింగ్ కాలేజి

స్టేషన్‌రోడ్డు, గుంటూరు.-1.

COURSES OFFERED

A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్ సీర్సు-డ్రాఫ్ట్స్‌మెన్ కోర్సులు

వివరములకు రు. 1 —

ప్రిన్సిపాల్.

వైద్యము

నత్తి యుందా? డా. సూరత్‌కర్ "ఆంటి స్టామర్ సెట్టు" వాడి చక్కగా మాట్లాడండి. అనేకులు లాభ పడ్డారు RAMAKANT BROS, 480, Shanwarapeth Poona-2. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను.

ఏజంట్లు కావలెను

మనోహరమైన డిజైన్ల 1967సం. పు బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. సాదా పటములుకూడ కలవు. దొరాళమైన కమిషను. వివరములకు: MOORTHY OFFSET PRINTERS, New Road, Sivakasi.

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric పాస్ [లేక] ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రఫిస్టులుగను, సిగ్నలర్సుగను, అసిస్టెంటు స్టేషన్ మాష్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రయినింగు ఇవ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

మంచి ఉద్యోగ అవకాశములుగల టెలిఫోన్ ఆపరేటర్లుగను, టెలిగ్రఫిస్టులుగను, అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్లుగను శిక్షణపొందుటకు P.U.C., H.S.C. S.S.L.C., Matric పాస్ లేక ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులు కావలెను. వివరములకు రు. 1—00 ఎం. ఓ. ద్వారా పంపవలెను.

PRINCIPAL, V. T. T. COLLEGE, Regd by Govt M J. Road, Door No. 8/972, WARANGAL, A.P.

కావలెను

శ్రీ సింహాచలం దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాలలో పనిచేయుటకు ఈదిగువపోస్టులకు దరఖాస్తులు తే. 23—7—1966 దీలోగా కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు తే. 24—7—66 దీ సాయంకాలము 4 గం. లకు వాల్తేరులో శ్రీ విజయనగరం రాజా సాహెబువారి బంగళావద్ద తమ స్వంతఖర్చులతో ఇంటర్వ్యూకు రావలెను. సెలక్టు అయినవారు వెంటనే జాయిను కావలయును.

1. లెక్కల అసిస్టెంటు:
   అర్హతలు: బి.ఏ. లెక్కలు మెయిన్, బి.ఇడి, ఇంగ్లీషు, లెక్కలు, స్పెషలు సబ్జక్టులు.
2. సంస్కృత పండిట్:
   అర్హతలు: వ్యాకరణ విద్యాప్రవీణ, లేక వ్యాకరణ శిరోమణి.
3. ఫిజికల్ ఎడ్యుకేషన్: [టీచరు (గ్రేడు 1]
   షరా: రిటైరు అయి 60 సం. లోపువయస్సు గలవారు కూడ దరఖాస్తు చేయవచ్చును.

2. గవర్నమెంటు స్కేళ్ళు, కరువుభత్యము ఇవ్వబడును.
3. దరఖాస్తుకాపీ ఒకటి ఓరియంటల్‌స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు విజయవాడ వారిక్రి అంపవలెను.
4. సెలక్టు అయిన అభ్యర్థులు 51 సం. లోపు వారు 3 సంవత్సరములు తక్కువ లేకుండా పనిచేయుటకు బాండువ్రాసి యివ్వవలెను.

CORRESPONDENT.
ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు.,
ఎస్. వి. ఎస్. ఎస్. స్కూలు.,
సింహాచలం.

జ్యోతిషము

రు 3లుపంపిన [1] మీపూర్తిజీవితం, 1సం. రందినచర్య, [3] మీప్రశ్నలకు జవాబులు. [4] భూ, గృహ, ధన, ప్రాప్తులు వ్రాసిపంపబడును. 16 పేజీలు. [వి.పి.యై సరు.4లు] పేరు, వయస్సు ముఖ్యం. "శ్రీ లక్ష్మీ ఉపాసకులు. పవాకుల వర సింహారావు, నరసాపురం, [ప. గో. జిల్లా.]

కావలెను

అనంతపూర్ మునిసిపాలిటీ

అర్హతలుకల ఒక సర్వేయరు కావలెను. ఉద్యోగము 6 నెలలవరకు తాత్కాలికము. జీతం రు. 110 లున్ను, అలవెన్సులున్ను యివ్వబడును. దరఖాస్తులు 20—7—66 వరకు తీసికోనబడును.

సయ్యద్ హుస్సేన్,
వాల్యుయేషన్ ఆఫీసరు.

ప్రకటనలు

రాయదుర్గం మునిసిపాలిటీ

ఈ మునిసిపాలిటీలో పనిచేయుటకు మీటరు మెకానిక్ (Meter Mechanic) లేక హెడ్డువర్క్సు ఫిట్టరు (Head Works Fitter) ఉద్యోగమునకు ఈ క్రింద కనుబరచిన యోగ్యతలుగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు 20—7—1966 తేదీ లోపల రాయదుర్గం మునిసిపల్ సెక్రటరీ, మరియు స్పెషల్ ఆఫీసరు గారికి చేరులాగున కోరబడుచున్నవి.

అర్హతలు: 1. మీటరు మెకానిక్ (Meter Mechanic)
[ఏ] హెడ్డువర్క్సు ఫిట్టరుయొక్క విద్యార్హతలు కలిగి యుండవలెను.
[బి] మీటరు రిపేరీలు చేయుడంలో ఒక సంవత్సరం అనుభవం కలిగి యుండవలెను.
2. హెడ్డువర్క్సు ఫిట్టరు (Head Works Fitter)
[ఏ] గవర్నమెంటువారిచే ఆమోదించబడిన హెడ్డువర్క్సు ఫిట్టరు కాంపిటెన్సీ సర్టిఫికెట్టు కలిగి యుండవలెను.
[బి] గవర్నమెంటు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమో కలిగి యుండవలెను.
ఏయోపరిమితి: 30 సంవత్సరములలోపల యుండవలెను.
స్కేలు: గవర్నమెంటువారు నిర్ణయించిన స్కేలు ఇవ్వబడును.

[సం]. డి. ఆర్. ఎం. వి. ఎస్. పలపతిరావు
సెక్రటరీ మరియు స్పెషల్ ఆఫీసర్
మునిసిపల్ ఆఫీసు, రాయదుర్గం.
తేది: 12—7—66

కపిలేశ్వరపురం గ్రామ పంచాయతి

కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా, కపిలేశ్వరపురం గ్రామపంచాయితీలో ఈదిగువ నుదహరించిన పనులు చేయుటకుగాను నిర్ణయించిన ధరావతు చెల్లించి రశీదు జతపరచిన సీలువేసిన టెండర్లు ది. 23—7—66 వ తేదీ శనివారం సాయంత్రం 3 గం. వరకు సదరు పంచాయితీ కార్యనిర్వహణాధికారి గారిచే గాని, వారి అనుమతి పొందినవారిచేగాని సదరు పంచాయతీ ఆఫీసునందు యీ పంచాయితీ రిజిష్టర్డు కాంట్రాక్టరులనుండి స్వీకరించబడును. సమయము దాటినచ్చిన టెండర్లు తీసుకొనబడవు. తీసుకొనబడిన టెండర్లు అదేరోజు సాయంత్రము గం. 3—30 ని.లకు హాజరయిన టెండరుదార్ల సమక్షములో తెరువబడును.

మిగిలిన వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయు కాలములో ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును.

1. ఎలిమెంటరీ స్కూలునుండి సూర్యదేవర కృష్ణయ్యగారి యింటివరకు గల రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం: రూ. 850
   నిర్ణయించిన ధరావత్తు రూ. 42—50
2. రజకుల మందిరమునుండి క్రీటిస్ వరకు గల రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 1000
   నిర్ణయించిన ధరావత్తు రూ. 50—00
3. తాతినేని అనసూయమ్మగారి యింటి వద్దనుండి యడవల్లివారి సూతి మీదుగా చిగురుపాటి తాతయ్య గారి యింటివరకు గల రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 850
   నిర్ణయించిన ధరావత్తు రూ. 42—50
4. తూర్పు హరిజనవాడనుండి మాదుగుల శ్మశానము వరకు గల రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 3000
   నిర్ణయించిన ధరావత్తు రూ.150—00
5. తూర్పుహరిజనవాడలోని వేల్పూరి లక్ష్మయ్యగారి రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 580
   నిర్ణయించిన ధరావత్తు రూ. 30—00
6. లంకతోటవారి రోడ్డుకు సైడు గోడలు నిర్మించుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 5000
   నిర్ణయించిన ధరావత్తు రూ.250—00
7. ఊరచెర్వు వద్దనుండి చిట్టెమ్మగారి యింటివరకు గల రోడ్డుకు రబ్బిష్ వేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 2000
   నిర్ణయించిన ధరావత్తు రూ.100—00
8. తూర్పు హరిజనవాడలోని మాలల శ్మశానము లెవెల్ చేయుట
   ఎస్టిమేటు మొత్తం రూ. 2700
   నిర్ణయించిన ధరావత్తు రూ. 135—00

(సం) కొండపల్లి వెంకటేశ్వరరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వైద్యము

1930 సంవత్సరం నుండి మందులను [హైడ్రోసిల్] బుడ్డ బాగుచేస్తున్నాము.

ఎం. ఎ. కరీం అండ్ సన్స్
ఆస్పత్రి హార్మోటు, విజయనగరం.

ఔషధములు

ల్యూకోడెర్మా తెల్లమచ్చలు సిరాజెందిన ములలు, బూటీలకు నాటుచుండిన పూర్వచికిత్సనిచ్చును. వివరములకు 15 పై. తపాలాబిళ్ళ పంపుడు. డా. పి. చార్లెస్ జేవిడ్, బొట్టిస్టపాలెము, విజయవాడ.

వధువు కావలెను

ఎం. బి. బి. ఎస్. కోర్సు పూర్తి చేస్తున్న ఒక మహమ్మదీయ యువకునకు వధువు కావలెను. వివరములతో.

బాక్సు నం. 2195
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3.

ముఖ్య ప్రకటన

విజయవాడ టెలిఫోన్ ఎక్చేంజి ఆటోమాటిక్ ఎక్చేంజిగా మారినందున మా టెలిఫోన్ నంబర్లు ఈ క్రిందివిధముగా మారినవి. మా శ్రేయోభిలాషులందరూ ఈ మార్పును గుమనించగోరుచున్నాము.

హెడ్ ఆఫీసు, షోరూము	6441
గవర్నరుపేట షోరూము	5002
వర్క్‌షాపు	5080
టి. దుర్గారావు మానేజింగ్ పార్టనర్ [రెసి]	6157
మహమ్మద్‌గౌస్ వర్క్సు పార్టనర్ [రెసి]	4659

ఆంధ్రా సేఫ్ కంపెనీ, విజయవాడ

టెండరు నోటీసులు

అంతర్వేదిపాలెం గ్రామ పంచాయతి

తూర్పు గోదావరిజిల్లా, రాజోలుతాలూకా, అంతర్వేదిపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయ భవన నిర్మాణము చేయునిమిత్తం కంట్రాక్టర్ల నుండి టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు ది. 30—7—66 సాయంకాలం 4 గం. వరకు యీ దిగువ సంతకము చేసిన వారిచేగానీ, వారివల్ల అధికారము పొందినవారిచే గాని ఆఫీసునందు స్వీకరించబడును. మరియు సదరు టెండర్లు హాజరైయున్న టెండరుదార్ల సమక్షమును అదే రోజున తెరువబడును. యితర వివరములు ఆఫీసు పనివేళల తెలుసుకొనవచ్చును.

సర్వే నెం. 350 మహమ్మద్‌పురం చెర్వు గట్టున పంచాయితీ ఆఫీసు భవన నిర్మాణము:
ఎస్టిమేటు మొత్తం: రు. 20,000
ధరావత్తు: రు. 1,000

(సం) టి. పోలారావు, ఎం.ఏ.,
కార్యనిర్వాహకాధికారి.

పాలకొల్లు మునిసిపాలిటి

ఈ దిగువ నుదహరించిన పనికి సీలువేసిన టెండర్లు పాలకొల్లు మున్సిపలు సెక్రటరీ మరియు స్పెషల్ ఆఫీసరువారిచే గానీ, వారి అధికారము పొందినవారిచేగానీ, మునిసిపల్ ఆఫీసు వద్ద ది. 25—7—1966 తేదీ సాయంకాలము గం. 4 వరకు తీసుకొనబడును. తదుపరి అచ్చట హాజరుగానున్న టెండరుదార్ల సమక్షమున అదే రోజు సాయంకాలం గం. 4—30 లకు టెండర్లు తెరువబడును. వివరములుగల టెండరు నోటీసు, షెడ్యూల్సు పగ్గిరా రు. 5 లు మునిసిపలు ట్రెజరీలో చెల్లించి 23—7—66 తేదీ సాయంకాలము గం. 4—00 వరకు శ్రీ మునిసిపల్ ఇంజనీరు వారి ఆఫీసునుండి పొందవచ్చును.

1. పాలకొల్లు మునిసిపల్ గరల్సు హైస్కూలు ప్రస్తుతపు పెంకుటి భవనమును వృద్ధి పరచి, పై అంతస్థు వేయుట
   అంచనా మొత్తము: రు. 37,900 —
   ధరావత్తు మొత్తము: రు. 1,895.

ఆర్. రామానుజులునాయుడు, బి.ఏ.,
సెక్రటరి మరియు స్పెషల్ ఆఫీసరు.

రాయదుర్గం మునిసిపాలిటి

ఈ మునిసిపాలిటీ సెక్రటరీ మరియు స్పెషలు ఆఫీసరుగారిచే గానీ, లేక వారి అధికారం పొందినవారిచే గానీ, సీలువేసిన టెండర్లు యీ క్రింద వివరించిన పనులకుగాను మునిసిపల్ రిజిష్టర్డు కాంట్రాక్టర్ల వద్దనుండి 25—7—66 సోమవారం సాయంకాలం 4 గంటల వరకు తీసుకొనబడును. సదరు టెండర్లు అదేదినం సాయంకాలం 4—30 గంటలకు అప్పటికి హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. ప్రతి టెండరుతో పాటు టెండరు విలువలో 5 శాతం ధరావత్తుగా చెల్లించి టెండరు వేయవలయును. టెండరు మొత్తము ధరావత్తు, ఫారముల ఖరీదు మున్నగు సమాచారము ఆఫీసు పనిచేయు కాలములో వచ్చి తెలుసుకొనవచ్చును.

1. రోడ్డు పనులు
   ఎస్టిమేట్లు సంఖ్య 6.
   ఎస్టిమేట్ల మొత్తము రూ. 8545
2. వాచ్‌మన్ షెడ్డు నిర్మించుట
   ఎస్టిమేట్లు సంఖ్య 1
   ఎస్టిమేటు మొత్తం: రు. 350
3. స్లైటిను రిపేరీలు
   ఎస్టిమేట్లు సంఖ్య 1
   ఎస్టిమేటు మొత్తం రు. 150
4. ఫర్నీచరు సప్లయి చేయుట
   ఎస్టిమేట్లు సంఖ్య 1
   ఎస్టిమేటు మొత్తం: రు. 950
5. సీటటాంకును పెయింటింగు చేయుట
   ఎస్టిమేట్లు సంఖ్య 1
   ఎస్టిమేట్ల మొత్తం రు. 490

(స.) డి. శోభనా చలపతిరావు బి.ఏ.,
సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసరు.

హోమియోపతి

హోమియోపతి వైద్యము తపాలుద్వారా నేర్చుకొనుడు. మిక్కిలిపెద్దదైన M D H [illegible] ప్రాస్పెక్టసును పంపుదుము.

Premier Homoeopathic Medical College,
1222, Sector 22-B, Chandigarh.
ఇండియాలో మిక్కిలి పెద్ద కాలేజీ.

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతి వైద్య శాస్త్రమును తెలుగు భాషయందే తపాలుద్వారా నేర్చుకొని డాక్టరు అవండి. భారతదేశమందు హోమియోపతిని తెలుగునందు బోధించు ఏకైక ఉత్తమ వైద్యశాల, వివరములు ఉచితము. డైరెక్టర్,

కర్నాటక హోమియోపతి కాలేజి
[రిజిష్టర్డు] పి. పోస్టు బ్యాగ్ నం 4, శ్రీరామపురం, బెంగుళూరు—21.

కావలెను

రెసన్ ఆయిల్ ఇంజన్

4.2 నుండి 50 వరకు హార్సుపవరుగల రస్టన్ ఆయిల్ ఇంజన్ మంచి కండిషన్‌లో పున్నది కావలెను. [illegible] ధరతెలుపుచు ఈ క్రింది అడ్రసుకు వ్రాయుడు—

N. K. ACHARYA, BA, LLB,
Advocate,
B 17-53, Station Road,
Nampalli, Hyderabad, A P

సెంట్ ఆన్స్ గరల్సు మల్టిపర్పస్ స్కూలు, భీమునిపటణం

ఎం. ఏ., బి. ఏ. లేదా బి. ఎస్‌సి., బి. ఇడి. లెక్కలు కావలెను. స్త్రీలకు ప్రాధాన్య మివ్వబడును. రిటైర్డు టీచర్లుకూడా దరఖాస్తులు పంపవచ్చును. గవర్నమెంటు జీతం స్కేలు, కరెస్పాండెంటుకు దరఖాస్తు పంపుటకూ, ఒక కాపీ విశాఖపట్టణం డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీసరుకు పంపవలెను.

కరెస్పాండెంటు

శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఓరియంటల్ సెకండరీ స్కూలు,
ద్వారకా తిరుమల, ఏలూరు తాలూకా,
పశ్చిమ గోదావరిజిల్లా.

ఈ క్రిందిగువ సూచించిన ఖాళీలకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. గ్రేడు 1 సంస్కృత పండితుడు. [విద్యాప్రవీణ-లేక-శిరోమణి పండిత ట్రైనింగ్] హయ్యరు ఫారములలో బోధనానుభవము గలవారికి ప్రాధాన్యమివ్వబడును.
2. గ్రేడు 2 సంస్కృత పండితుడు: [విద్యాప్రవీణ లేక శిరోమణి] —
3. బి. ఎస్సి., బి. ఇడి. [లెక్కలు సైన్స్] బోధించుటకు అర్హత కలిగియుండవలెను.

దరఖాస్తు దారులు వారి వారి విద్యా యోగ్యతలు పూర్వానుభవము, పుట్టినతేదీ, మున్నగు వివరములతో ది. 25—7—66 లోగా కరస్పాండెంటుకు చేరునట్లు దరఖాస్తులు పంపవలెను. ఒక దరఖాస్తు కాపీ ఇన్‌స్పెక్టరు ఆఫ్ ఓరియెంటల్ స్కూల్సు, విజయవాడ—3 వారికి పంపవలెను. గవర్నమెంటు స్కేలు ప్రకారము జీతమివ్వబడును.

CORRESPONDENT,

ప్రకటన

నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ హైస్కూళ్ళలో 1000 మందికిపైగా తెలుగు పండితుల కొరత ఉన్నది. 'ఆంధ్ర సారస్వత పరిషత్తు' వారి 'విశారద'ను హైస్కూళ్ళలో తెలుగు పండితులుగా నియమించుటకు తగిన యోగ్యతగా 'ఆంధ్రప్రదేశ్' ప్రభుత్వము నిర్ణయించింది. [జి. వో. నెం. 112 తేదీ 10—1—64]

7 వ తరగతికి తగ్గకుండ చదివినవారు ఒక సంవత్సరము లోపలను అంతకంటె తక్కువ స్టాండర్డు కలవారు 1½ సంవత్సరము లోపలను మా విద్యానిలయ కళాశాలయందు చేరినచో 'విశారద'లో ఉత్తీర్ణులై వెంటనే ఉద్యోగము సంపాదించుకొనవచ్చును. వివరములు ప్రిన్సిపాల్, విద్యానిలయ కళాశాల, సహాటా తోట, భీమవరం, ప. గో. జిల్లా వారికి వ్రాసినచో తెలిసికొనగలరు. ఫోన్ నెం. 109. ఉత్తర ప్రత్యుత్తరములన్నియు తెలుగులోనే.

టెండరు నోటీసు

తాపేశ్వరం గ్రామ పంచాయతి
తూ. గో. జిల్లా.

ఈ క్రిందిగువ నుదహరించిన పనులకు సీలువేసిన టెండర్లు పంచాయతీ కార్యాలయము వద్ద ది. 23—7—'66 వ తేదీ శనివారం మధ్యాహ్నం 3—00 గంటలవరకు కార్యనిర్వాహకాధికారిచే గానీ, వారి అనుమతి పొందినవారిచే గానీ స్వీకరించి అదేరోజు గం. 3—30 లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. పూర్తి వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. గాంగుపేట వీధిలో మురుగుదొడ్డి గోడలు రిపేరు చేయుట.
   ఎస్టిమేటు మొత్తం రు. 2600 —
   టెండరు డిపాజిట్టు రు. 130 —
2. దేవాలయం వీధిలో సిమ్మెంటు కాలువ కట్టుట.
   ఎస్టిమేటు మొత్తం రు. 1000 —
   టెండరు డిపాజిట్టు రు. 50 —
3. పేటేటి పాకలలోని మురుగుగొయ్యిలో, మట్టితో లెవెల్ చేసి, ఇసుకపోయుట.
   ఎస్టిమేటు మొత్తం రు. 900 —
   టెండరు డిపాజిట్టు రు. 45 —

నోటు:— పై పనులకు టెండర్లు మొత్తముగాగాని, విడివిడిగాగాని పెట్టుకొనవచ్చును.

కె. సత్యనారాయణ రెడ్డి,
కార్యనిర్వహణాధికారి.

లక్నోలో ప్రభుత్వోద్యోగుల సమ్మె

లక్నో, జూలై 16:—జూలై 14, 15 తేదీలలో ఉద్యోగులపై [illegible] న్యాయవిచారణ జరపాలని కోరుతూ [illegible] ప్రభుత్వోద్యోగులు కార్యాలయాలు మూసివేసి నిరసన ప్రదర్శించారు. [illegible] ప్రభుత్వోద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి [illegible] సమ్మె కోరింది.

[illegible] కార్యాలయాలు మూసివేయవలసి వచ్చింది.

హనోయ్-చైనా రైల్వే పంతెనకు నష్టం

అమెరికన్ విమానదాడుల సందర్భంగా

సైగాన్, జూలై 16.—ఉత్తర వియత్నాం చైనాలమధ్య కావోనదిపై ప్రధానమైన వంతెన ఎల ముఖ్యభాగాలను అమెరికనులు నేటి దాడులలో కూల్చివేశారు. ఉభయదేశాలమధ్య రైల్వే సంబంధాలకు ఈ వంతెన ప్రధానమైనది.

సంగ్రహ ప్రకటనలు

EDUCATIONAL

నూజివీడు కాలేజి, నూజివీడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్ర విశ్వవిద్యాలయముచారల ఆమోదమునకు లోబడి ఆగస్టు 1 వ తేదీ లోగా—ప్రి యూనివర్సిటీ సైన్సు, ఆర్ట్సు (గ్రూపులతోను, బి ఏ., బి.కాం — మొదటి సంవత్సరపు తరగతులు తోను నూజివీడు కాలేజీ ప్రారంభింపబడును.

ప్రాస్పెక్టసు, దరఖాస్తు ఫారములు కాలేజీ ఆఫీసులో ఒక రూపాయి చెల్లించి పొందవచ్చును.

ఎ. రోజు మాధవాచార్యులు, ఎం.ఏ.,
కన్వీనరు, నూజివీడు కాలేజీ కమిటీ.

నూజివీడు కాలేజి, నూజివీడు

ఆంధ్రప్రభుత్వము, ఆంధ్ర విశ్వ విద్యాలయముల ఆమోదమునకు లోబడి ఆగస్టు 1 వ తేదీలోగా ప్రారంభింపబడుచున్న నూజివీడు కాలేజీలో యీ దిగువ ఉద్యోగములకు అగిన అర్హతలుగల అభ్యర్థులు తమ దరఖాస్తులు, సర్టిఫికెట్టు నకళ్ళతో జూలై 25 లోగా వారకు చేరునట్లు పంపుడు, దరఖాస్తు నకళ్ళు, సర్టిఫికెట్టు నకళ్ళు ఆంధ్రయూనివర్సిటీ రిజిస్ట్రారు వారికి కూడ పంపవలెను.

లెక్చరర్లు:— ఇంగ్లీషు, తెలుగు, హిందీ, హిస్టరీ, పొలిటిక్సు, ఎకనామిక్సు, సోషల్ వర్కు, కామర్సు, లెక్కలు, కెమిస్ట్రీ, ఫిజిక్సు, జూలజీ, బాటనీ.

ట్యూటర్లు, డిమాన్‌స్ట్రేటర్లు—ఇంగ్లీషు తెలుగు, కెమిస్ట్రీ, ఫిజిక్సు.

అర్హతలు:— లెక్చరరు ఉద్యోగమునకు ఆయా సబ్జక్టులలో 50 శాతమునకు తక్కువ గాని మార్కులతో ఫస్టు లేక సెకండు క్లాసు ఆనర్సు లేక మాష్టర్సు డిగ్రీ ట్యూటరు, డిమాన్‌స్ట్రేటరు ఉద్యోగమునకు స్పెషలు సబ్జక్టులో ఫస్టు లేక సెకండు క్లాసుతో, బాచిలరు డిగ్రీ.

ఫిజికల్ డైరెక్టరు:— బాచిలర్ డిగ్రీలో— ఫిజికల్ ఎడ్యుకేషను డిప్లమా.

గమనిక:— యూనివర్సిటీ గ్రాంట్సు కమిషను వారిచే సిఫార్సు చేయబడిన జీతములు, ప్రభుత్వము ఆమోదించిన ఎలవెన్సులు ఇవ్వబడును.

ఎ. రోజు మాధవాచార్యులు, ఎం.ఏ.,
కన్వీనరు, నూజివీడు కాలేజీకమిటీ.

కావలెను

ప్రభాత్ రత్న కాలేజి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూలు, పాయకరావుపేట, యలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యా డైరెక్టరువారిచే రికగ్నైజుకాబడి, నడుపబడుచున్న పై ట్రైనింగ్ పాఠశాలలో యీ దిగువ ట్రేడ్సులో ట్రైనింగు పొందుటకు బాల, బాలికలనుండి వెంటనే దరఖాస్తులు కోరబడుచున్నవి.

1] హ్యాండ్‌లూమ్ వీవింగ్, స్పిన్నింగ్ అండ్ అగ్రికల్చర్ . . . 2 సం.రములు
2] టైలరింగు, లేస్ అండ్ ఎంబ్రాయిడరీ . . . . . . 2 సం. రములు
3] కార్పెంటరీ అండ్ కాబినెట్ మేకింగ్ . . . 3 సం. రములు.

విద్యార్హతలు:— 5 వ తరగతి నుండి 10 వ తరగతి ఆ పైన, మరియు అధిక విద్యార్హత గలవారికి ప్రాధాన్యత చూపబడును.

వయఃపరిమితి:— బాలురకు 13 సం. రములు, బాలికలకు 12 సం. రములు నిండి యుండవలెను. జాతి, మత, కులభేదములు లేకుండా అందరికీ ప్రవేశముగలదు. బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టలువసతులు గలవు. ట్రైనింగు పొందుకాలములో ఉచిత వసతి, భోజన సౌకర్యములు గలవు.

పై ట్రేడ్సులో ట్రైనింగుపొంది అర్హత, అనుభవము, మరియు టి. టి. సి. అయిన, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిల నుండి మరియు గుమాస్తా, ప్యూను, వంటచేయుటకున్ను, మరియు వార్డన్ మేట్రన్ ఉద్యోగములకు అన్ని వివరములతో వెంటనే దరఖాస్తులు కోరబడుచున్నవి. విద్యార్థులు దరఖాస్తు ఫారములను మరియు ప్రాస్పెక్టస్‌లకు 50 పై. పోస్టలు బిళ్ళలు పంపి పొందవలెను. దరఖాస్తు చేయుటకు ఆఖరు తేది 25—7—'66

యం. మేరీరాణి,
మేనేజర్ అండ్ కరెస్పాండెంటు

పరీక్షా ఫలితాలు

(2 వ పేజీ తరువాయి)

72 76 and 91
Electrical Machinery I: 1565 68 71 72 76 and 91
Electrical Design, Drawing and Materials: 1565 71 72 76 and 91.

PRACTICALS

Mechanical Technology: 1565 68 71 72 76 and 91
Electrical Laboratory: 1565 68 71 72 76 and 91
Workshop. 1565 68 71 72 76 and 91.

II/III MECHANICAL ENGINEERING

Whole examination 1592 94 95 96 97 98 99 1600 03 04 05 06 07 08 09 10 11 12 14 15 16 17 18 19 20 and 21
The candidate with Reg No 1593 has passed in all subjects except in the subjects (1) Theory of Machines I and (2) Machine Drawing
The candidate with Reg No. 1602 has passed in all subjects except the subject (1) Mechanical Technology II
The candidate with Reg No 1613 has passed in all subjects except the subjects (1) Strength of Materials and Theory of Structures.

II/III ELECTRONICS AND COMMUNICATION ENGG

Whole Examination: 1628 30 31 32 33 34 35 39 40 41 42 46-A and 48.

THEORY

Mathematics III 1622 23 24 29 36 38 and 45.
Electrical Technology II: 1622 23 24 36 38 and 45.
Line Communication Engineering I: 1622 23 24 27 29 36 38 and 45
Electromagnetic Waves and Fields 1622 24 29 36 38 and 45.
Circuit Theory 1622 27 29 36 and 38
Electronic Engineering II: 1629
Line Communication Engineering II: 1622 23 24 27 29 36 38 and 45

PRACTICALS

Line Communication Laboratory: 1622 23 24 27 29 36 38 and 45.
Electrical Laboratory: 1622 23 24 27 29 36 38 45 and 49
Workshop: 1622 23 24 27 29 30 38 and 45.

II/III CIVIL ENGINEERING

Whole examination: 1650 51 54 56 58 60 61 63 64 66 67 68 69 72 74 and 75.

THEORY

Mathematics III. 1652 53 59 70 and 71.
Strength of Materials and Theory of Structures: 1653 57 59 62 and 71.
Structural Engineering I: 1655 57 59 62 70 and 71.
Transportation Engineering: 1652 53 55 57 59 62 70 71 and 73.
Hydraulics I: 1652 55 57 59 62 70 and 73.
Surveying II: 1652 55 57 59 62 70 and 73.
Estimating Quantity Surveying and Engineering Economics and Accountancy: 1652 53 55 57 59 62 71 and 73.
Engineering Geology: 1652 53 55 57 59 62 70 71 and 73.

PRACTICALS

Strength of Materials Laboratory: 1652 53 55 57 59 62 70 71 and 73.
Hydraulics Laboratory: 1652 55 57 59 62 70 and 71
Surveying. 1652 53 55 57 62 70 71 and 73

III/III ELECTRICAL ENGINEERING

First Class: 1678 79 81 83 84 86 87 89 and 94
Second Class: 1676 77 80 85 88 90 93 95 98 and 1701

THEORY

Industrial Administration: 1682 92 and 99
Prime Movers and Pumps: 1682 and 92
Electrical Power I: 1682
Electrical Power II: 1692 and 99
Electrical Machinery II: 1682 and 99
Electrical Design, Drawing and Materials II: 1699
Electrical Measurements: 1682 92 and 99
Elective subject: 1682 92 99

PRACTICALS

Prime Movers and Pumps: 1682 92 and 99
Electrical Machinery II: 1682 92 and 99
Project (Viva-Voce): 1682 92 and 99
The results of the candidates with Reg Nos 1691 1697 and 1700 will be announced later.

III/III MECHANICAL ENGINEERING

First Class with Distinction: 1709
First Class. 1702 05 06 07 10 12 14 15 16 17 19 24 and 27
Second Class. 1703 08 13 and 21

THEORY

Industrial Administration: 1704 11 18 and 22
Applied Thermodynamics II: 1704 11 and 22
Theory of Machines II: 1711 18 and 22
Meteorology & Machine Tools: 1704 18 and 22
Power Plant Engineering: 1704 11 18 and 22
Hydraulic Machinery and System: 1704 11 18 and 22
Heat and Mass Transfer: 1704 11 18 and 22
Elective subject: 1704 11 18 and 22

PRACTICALS

Applied Thermodyamics: 1704 11 18 and 22
Meteorology and Machine Tools: 1704 11 18 and 22
Design Project (viva-voce): 1704 11 18 and 22
Hydraulic Machines and system: 1704 and 11
The results of the candidates with Rs. Nos. 1723 and 1726 will be announced later.

III/III ELECTRONICS AND COMMUNICATION ENGINEERING

First Class: 1729 30 32 37 38 and 43
Second Class: 1728 31 33 36 40 41 42 44 45 46 and 47

THEORY

Industrial Administration: 1739 and 49
Electronic Engineering III 1739 and 49
Radio Engineering: 1739 and 49
Lines Antennae & Wave Propagation: 1739 and 49
Electronic Meas: 1739 and 49

PRACTICALS

Electronics Laboratory: 1739 and 49
Viva-Voce: 1739 and 49
The results of the candidates with Reg. Nos. 1735 1748 and 1750 will be announced later.

III/III CIVIL ENGINEERING

First Class with Distinction: 1768 71 and 73.
First Class: 1755 57 58 59 61 63 69 70 and 74.
Second Class: 1767.

THEORY

Theory on Structures II: 1751 52 and 54.
Structural Engineering II: 1751 52 54 and 56.
Hydraulics II: 1752 and 56.
Irrigation: 1751 54 and 56.
Water supply and Sanitary Engineering: 1751 52 54 and 56.
Surveying III: 1751 52 54 and 56.
Soil Mechanics and Foundation Engineering: 1751 52 54 and 56.
Elective subject: 1751 52 54 and 56.

PRACTICALS

Project and Viva-Voce: 1751 52 54 and 56.
Strength of Materials Laboratory: 1751 52 54 and 56.
Hydraulics Laboratory: 1751 52 54 and 56.
Surveying: 1751 52 54 and 56.
The results of the candidates with Reg. Nos. 1753 60 62 64 65 66 and 72 will be announced later.

టెలిఫోన్ నంబర్లలో మార్పు

బి. శేషగిరిరావు, పో. బా. నం. 14, విజయవాడ

తెలియపరచునది యేమనగా ఆటో సిస్టం ప్రవేశపెట్టబడిన కారణంగా వారి టెలిఫోన్ నంబర్లు 8—7—66 నుండి దిగువ విధముగా నుండును.

6248	రోడ్ ట్రాన్సుపోర్టు ఆఫీసు
3248	రెసిడెన్సు
4129	ఆయిల్సు సెక్షన్
3627	సిమెంట్ ట్రాన్సుపోర్టు సెక్షన్ [కె. సి. వర్క్సు కాంపౌండ్, తాడేపల్లి]
4571, 4572	ఆటోమొబైల్ డివిజన్
6025	ఎంటో బాటరీస్ సెక్షన్
4191	సిమెంటు డిపో.

సైనిక స్కూలు - కోరుకొండ

ప్రవేశ పరీక్ష

జనవరి 1967 నుండి ప్రారంభమగు విద్యా సంవత్సరమునకు తే. 11—9—66 దీ ఆదివారము రోజున ఈ దిగువ కేంద్రములలో ప్రవేశపరీక్ష జరుగును.

కోరుకొండ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు

చేర్చుకోబడు విద్యార్థుల సంఖ్య:
5 వ తరగతి — 90
6 వ తరగతి — 60

వయస్సు నిబంధనలు:
5 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 9—10 సం. రం. ల మధ్య వయస్సు కలవారై ఉండవలెను.
6 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 10—11 సం. రం. ల మధ్య వయస్సు గలవారై ఉండవలెను.

దరఖాస్తుఫారములు మా ఆఫీసుకు చేరవలసిన ఆఖరుతేదీ 20—8—1966. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన షెడ్యూల్డుకులముల, తెగలవారికి ప్రాధాన్యత చూపబడును.

ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారి ఉపకార వేతనముల వివరములు:

తల్లిదండ్రుల నెలసరి ఆదాయము మొత్తము	ఉపకారవేతనము మొత్తము: పీజు	బట్టలకు	మొత్తము
రూ. 0—200 ల వరకు	రూ. 1900	రూ. 300	రూ. 2200
రూ. 201—400 ల వరకు	రూ. 1425	రూ. 300	రూ. 1725
రూ. 401—600 ల వరకు	రూ. 950		రూ. 950
రూ. 601—1000 వరకు	రూ. 475		రూ. 475

ప్రాస్పెక్టసు, మోడల్ ప్రశ్నపత్రములు, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి చొప్పున ఈ క్రింది అడ్రసుకు పంపి తెప్పించుకొనవచ్చును.

గమనిక: ప్రవేశపరీక్షల ప్రశ్నల విధానము సూచన లేకయే మారవచ్చును.

ప్రిన్సిపాలు.
సైనికస్కూలు, కోరుకొండ
సైనికస్కూలు, కోరుకొండ [ఎస్.ఒ.], విశాఖపట్నము జిల్లా.

స్థిరాస్తుల అమ్మకం నోటీసు

ప్రజలకు యిందుమూలమున తెలియపరచునది యేమనగా సికింద్రాబాద్ పద్మారావు నగరం నివాసస్థుడు శ్రీ ఆర్. మల్లయ్యకు చెందిన దిగువ స్థిరాస్తులు బహిరంగ వేలములో 1966 జూలై 28, 29, 30 తేదీలు ఉ. 11 గం. కు సదరు స్థలమువద్ద ఇన్‌కంటాక్సు బాకీలు వసూలుచేసే నిమిత్తం హైదరాబాదు రేంజి, స్పెషల్ డిప్యూటీ తహశీలుదారుచే అమ్మబడును. వేలం అమ్మకములో ఎవరైనా పాల్గొనవచ్చును.

ఆస్తులు	వేలం తేదీ
1. హెచ్ నం. 6—1—134, వాకర్‌టౌన్, సికింద్రాబాద్	28—7—66
2. హెచ్. నం. 6—1—344/1 [ప్లాట్ నం. 4] పద్మారావునగర్‌లో వున్నది.	29—7—66
3. వ్రెకేపల్లిలో వున్న భూమి	30—7—66

షరతులు

1. నెంబరు 1961 ఇన్‌కంటాక్సు చట్టం రెండవ షెడ్యూలు నిబంధనల ప్రకారముగా దానిక్రింద చేయబడిన రూల్సుప్రకారమున్నూ జరుగును.
2. స్పెషల్ డిప్యూటీ తహశీలుదారు శ్రీ డి. రంగనాయకులు అమ్మకం జరిపి, రహస్యంగా వుంచవలె రిజర్వు ధరకు పాటమొత్తం హెచ్చినచో, హెచ్చు పాటదారు పేర పాట కొట్టివేయబడును.
3. హైదరాబాదు రేంజి, ఇన్‌కంటాక్సు అధియర్సు టాక్సు రికవరీ ఆఫీసరుచే ధృవీకరణకు లోబడి, అమ్మకం జరుగును. ఎట్టి కారణములు తెలుపకుండానే ఖర్చులు వగైరాలకు ఎట్టి బాధ్యతా లేకుండా పాట అంగీకరించుటకు నిరాకరించుటకు, రద్దుచేయుటకు ఆయనకు హక్కు కలదు.
4. పాట ఎవరిపేరు కొట్టివేయబడునో సదరు వ్యక్తిగానీ, వ్యక్తులుగాని అచటనే పాట మొత్తములో 25 శాతం సొమ్ము ధరావత్తుగా రూల్సు ప్రకారం పాట మొత్తములో 2 శాతం పౌండేజి రుసుముతో కలిపి చెల్లించి మిగతా సొమ్ము వేలం అమ్మకం తేదీ మొదలు 15 రోజుల లోపల చెల్లించవలెను. ఈ షరతు నెరవేర్చకపోయినగానీ, అలస్యం జరిగినగానీ, ధరావత్తు సొమ్ము ప్రభుత్వపరము కాబడును.
5. [illegible] మునిసిపల్ పన్ను, ఎక్సైజు పన్ను యితర పన్నుల బాకీలు, వున్నయెడల యితర హక్కులున్నట్లు తెల్పబడలేదు. [illegible] వివరములు తెలిసినంతవరకు యీ సంవత్సరములో [illegible] ప్రొక్లమేషన్‌లో తెలుపబడినవి.
6. మిగతా వివరములు కావలసినవారు హైదరాబాదు [illegible] ఇన్‌కంటాక్సు ఆఫీసులో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఆఫీసు [illegible] ఆఫీసులో [illegible].

ఇన్‌కంటాక్సు ఆఫీసరు,
సి—3, సి—వార్డు, హైదరాబాద్.

ఆంధ్రప్రభ
కళా సాహిత్య విజ్ఞాన వేదిక

కరుణించని వరుణుడు: కలిసిన చేతులు: అమెరికా అప్పులు

కాలమానం ప్రకారం వర్షఋతువు దాదాపు నెలరోజుల క్రితమే ప్రవేశించింది. కాని, వరుణదేవుడు ఇంతవరకూ కరుణించలేదు. ఆలస్యంగా తన అమృతబిందువులు కురిపించటంలేదు కోవటంవల్ల వరుణుడు మానవులతో పరిహాసాలు ఆడుతున్నట్లే పరిగణించాలి. పిల్లికి చెలగాటం, ఎలుకకు 'ప్రాణసంకటం' మాదిరిగా వానదేవుని దోబూచులాట పరిణమించింది. అనావృష్టివల్ల ముఖ్యంగా రైతు ఇక్కట్లు వర్ణనాతీతం. ఈసారి వర్షాభావం దోషాలు మహా నగరాల్ని కూడా వరిస్తున్నాయి.

కరుణించని వరుణ దేవుడు

బొంబాయిలోని ప్రజలకు రోజుకు 35 కోట్ల గాలన్ల మంచినీళ్ళు కావాలి. వరుణ దేవుడు సకాలంలో కనికరించని పక్షంలో మహా నగరవాసులు నగరం విడిచి వెళ్ళవలసి వచ్చే దుస్థర స్థితి ఏర్పడింది. వర్షాలు లేని కారణంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కూడా దెబ్బతింది. దీపాలు లేని కొరత మంచినీళ్ల క్షామం ముందు అంత ప్రమాదకరమైనది కాదు. మంచినీళ్లకు బదులుగా ఉపయోగించదగిన మరొక వస్తువు లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణం. ఆంధ్ర

వారం వారం

ప్రదేశ్, మద్రాసు, మైసూరు రాష్ట్రాల్లో కూడా నైరుతి పవనాల పన్నీటిజల్లులు కరువైనందువల్ల భవిష్యత్తులో అక్కడ ఆహార ధాన్యాలకు, మంచినీళ్ళకు, విద్యుచ్ఛక్తికి ఏర్పడే క్షామం భయానకంగా కనిపిస్తుంది.

ఏళ్లతరబడి వర్షాభావం

ఈ సంవత్సరం దక్షిణ రాష్ట్రాల్లోని ... మాత్రం ఈ అనావృష్టి ... కనిపించ ... వర్షాభావ చరితాలు వాటికి నూతన అనుభూతుల్ని రుచి చూపించవచ్చు. కాని, దాదాపు లక్ష చదరపు మైళ్ల భూభాగంలో నివసిస్తున్న రెండున్నర కోట్లమంది ప్రజలు ఈ దుస్థితిలో కొన్ని శతాబ్దాల కాలంనుంచి నివసిస్తున్నారు. వారికి ఈనాటికీ మోక్షం కలగటం లేదు.

తూర్పు, పడమటి కనుమలమధ్యన ఉన్న ప్రాంతాలలో వర్షాభావం ఉన్నప్పటికీ జాతీయ ప్రణాళికల్లో తగినంత ప్రాధాన్యం ఇవ్వక పోవటంవల్ల ప్రజల ఇబ్బందులు కూడా శాశ్వతంగా ఉంటున్నందువల్ల అందుకు విరుగుడుగా చతుర్థ ప్రణాళికలో, జాతీయ పథకం ప్రాతిపదికగా సత్వర చర్యలు గైకొనాలని భారత ప్రభుత్వాన్ని, ప్లానింగ్ కమిషన్ను కోరుతూ ఆంధ్ర శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఒక తీర్మానం ప్రతిపాదించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 18 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికే తూర్పు పడమటి కనుమల మధ్య భూభాగంలో నివసించే ప్రజల ఇక్కట్లు తొలగించడానికి తగిన కృషి జరగకపోవడం, ఇటువంటి విజ్ఞప్తులు కేంద్రప్రభుత్వానికి చేసుకోవలసిన అవసరం ఉంటూండడం శోచనీయమైన అంశాలు. తక్కావీ ఋణాల పద్దుల కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సాలీనా కొన్ని లక్షలు ఖర్చు చెయ్యటంవల్ల రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకీ తాత్కాలిక ప్రయోజనాలు కలిగిస్తాయే కాని, క్షామనివారణోద్యమంలో అవి ఉడతాభక్తిగా కూడా ఉపకరించవు.

కలిసిన చేతులు



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా, కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నత పదవులు అలంకరించి, ప్రస్తుతం కేంద్రప్రభుత్వ మంత్రులుగా ఉంటున్న ఆంధ్రులు ఇద్దరూ శ్రీ నీలం సంజీవరెడ్డి శ్రీ దామోదరం సంజీవయ్య — ఆరేళ్ళుగా ఎడమొఖం పెడమొఖంగా ఉంటూ ఇటీవల మిత్రులుగా మారాము అని ప్రకటించి ఆంధ్రుల హృదయాల్ని ఆనందడోలికల్లో ఊగించారు.

ఈ ఆంధ్ర ప్రముఖులు ఇద్దరూ ఒకే వారంలో హైదరాబాదు విచ్చేశారు. శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్య, శ్రీ రఘురామయ్య గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీమతి సదాలక్ష్మి ఏర్పాటుచేసిన విందునుంచి శ్రీ సంజీవయ్య, లేక్వ్యూ గెస్టుహౌస్నుంచి శ్రీ నీలం సంజీవరెడ్డి వెలిబుచ్చిన భావాలు ప్రశంసించదగినవి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీని పటిష్ఠం చెయ్యటానికే తాము కలయిక రూపొందించదనీ, అది అభేద్యమైనదనీ, తాత్కాలికం కాదనీ ఆ ప్రముఖులు ఇరువురూ స్పష్టీకరించి ఆంధ్రప్రజలలో తల ఎత్తిన అనుమాన మేఘాల్ని అంతర్ధానం చేశారు. ఈ కలయిక ఏ వ్యక్తిమీనా కత్తి కట్టాలన్న ఉద్దేశ్యంతో జరిగింది కాదనీ, ఏ వ్యక్తినీ పదవినుంచి తొలగించడానికి ఏర్పడింది కాదనీ, కాంగ్రెసు సంస్థను సుస్థిరం చెయ్యటానికి ఏర్పడినదే అనే సుస్పష్టమైన భావం ఆ ఇరువురిభావాల ప్రకటనల్లో తొంగి చూస్తుండక పోలేదు.

శ్రీమతి ఇందిరా గాంధి సూచన

ఉత్తర వియత్నాంమీద అమెరికా విరుచుకుపడిన అనంతరం అక్కడ శాంతి నెలకొల్పడానికి తగిన మార్గాలు ఏవో సూచించిన కీర్తి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధికి దక్కింది. ఆమె తొమ్మిదిరోజులపాటు కైరో, బెల్గ్రేడ్, మాస్కో నగరాలు పర్యటించి, నాసర్, టిటో, కొసిగిన్లతో సంప్రదించడానికి వెళ్ళబోయేముందు ఉత్తర దక్షిణ వియత్నాం ఉపద్రవాలు అంతరించటానికి అగ్రరాజ్యాలు చెయ్యవలసిన కృషి వివరిస్తూ రేడియో ప్రసంగం చేశారు.

వియత్నాంలో భయంకర యుద్ధ మారణహోమానికి స్వస్తి చెప్పి, రక్తపాతం అరికట్టడానికి తగిన మార్గాలు అన్వేషించటానికి వెంటనే జెనీవా రాజ్యాంగ సభ్యులు బ్రిటన్, రష్యాలు ఏర్పాటు చెయ్యాలని ఆమె సూచన చేశారు. వియత్నాంలోని అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం అధ్యక్షహోదాలో, సంప్రదింపుల ద్వారా ఒక పరిష్కారం సాధించే ముందు, ప్రస్తుతం అమలులో ఉన్న జెనీవా ఒప్పందాలను ఇప్పట్లాగే పాటింపజేస్తూ చేసే నియమంలో ఏ అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినా భారతదేశం సంసిద్ధంగా ఉన్నదని శ్రీమతి ఇందిరా గాంధి ప్రస్తావించారు.

వీరులు ఉత్తర వియత్నామీయులు

వియత్నాం ప్రజలకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోడానికి అనువైన వాతావరణం శూన్యమైంది. ఉత్తర దక్షిణ భాగాలుగా చీలిపోయారు ప్రజలు. ఈ చీలికకు ముఖ్య కారణం దక్షిణ వియత్నాం ప్రజలు అమెరికనుల చేతుల్లో కీలుబొమ్మలు కావటమే. ఉత్తర వియత్నాంలోని స్వాతంత్ర్య ప్రియులైన ప్రజలు, అమెరికాతో పోల్చి చూస్తే అన్నివిధాలా వెనకబడిన ఆ ప్రజలు అమిత దేశభక్తితో నిర్భయంగా అమెరికాతో పోరు సల్పుతూ వీరులుగా తరుచు నిరూపించుకుంటూ వస్తున్నారు. ప్రజాస్వామ్య సిద్ధాంతాల రక్షణ, శాంతిస్థాపన అంటూ ఒక వైపు నుంచి ఉద్ఘాటిస్తూండే అమెరికా ప్రభుత్వం వియత్నాంలో మాత్రం ఆ సూత్రాలను తానే అతిక్రమిస్తూండటానికి కొన్ని కారణాలు వెతుకుతూ ఉంటుంది. కాని, ఇతర ప్రపంచ భాగాల ప్రజలకు తెలుసు — వియత్నాం పోరుకు ఇంతకాలం పెంచుతున్న ప్రత్యక్ష సైనిక శక్తి ఏదో!

వెల్లువలై ప్రవహిస్తున్న ఋణ సహాయం

రూపాయి విలువ తగ్గించిన ఫలితాన్నే అన్నట్లుగా ఇండియాకు అమెరికానుంచి ఆహార ధాన్య ఋణరూపాల్లో 115 కోట్ల డాలర్ల సహాయం వెల్లువలుగా ప్రవహించింది. పదారు కోట్ల డాలర్ల పథకం అమెరికా తయారుచేసి, గోధుమలు, వంటనూనెలు, పాలపొడి ఇండియాకు ప్రధానంగా సరఫరా చేస్తుందని అమెరికా వ్యవసాయ మంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ టోకియోలో వెల్లడి చేశారు.

అదే సమయంలో ఢిల్లీలో మరొక బృందం కుదిరింది. ఇండియాకు అమెరికా 15 కోట్ల డాలర్ల ఋణం ఇవ్వటానికి, ప్రాజెక్టులతో నిమిత్తం లేకుండా వివిధ వస్తువులు దిగుమతి చేసుకోడానికీ ఆర్థిక సహాయంగా ఈ ఋణం ఇవ్వటం జరిగింది. ఇండియాలో వందలాది కర్మాగారాలకు కావలసిన ముడిసరుకులు, విడి భాగాలకోసం ఈ ఋణం ఉద్దేశించబడింది.

ఐక్యరాజ్య సమితి

ప్రధాన కార్యదర్శి పదవి

ఉథాంట్ తిరిగి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికకు నిలబడటానికి అంగీకరిస్తే ఆయన నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు.

1964—65 లో ఐక్యరాజ్య సమితికి వసూలు కావలసిన బాకీల సమస్యలో ప్రతిష్టంభన తలఎత్తిన ఫలితంగా సమితిని నిర్వీర్యస్థితి ఆవహించింది. ఈ దుస్థితినుంచి సమితి కష్టంగా బయటపడగలిగే పక్షంలో ఆయన ఆ పదవిలో ఉండదలచుకున్నట్లు అందరూ ఎరిగిన విషయమే.

నిజం చెప్పాలంటే ఉథాంట్ కాలంలో ఆ పదవి ఉపద్రవాల పుట్టగా మారింది. అది అపూర్వమైన అంశమే. ఇరవై సంవత్సరాల సమితి చరిత్ర నిండా గడిచిన ఉపద్రవాలు, శాశ్వతంగా విరిచివేయు ఉపద్రవాలు మాత్రమే ఉన్నాయి.

1946 ఫిబ్రవరిలో నార్వే దేశస్థుడు ట్రిగ్వేలీయే సమితి తొలి సెక్రటరీ జనరల్ పదవి అలంకరించారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతర పర్యవసానాలే సమితి కార్యకలాపాల్లో అగ్రస్థానం ఆక్రమించాయి. ఈ కాలంలోనే సమితి ప్రత్యేక సభ్యుల సంస్థలు ఉద్భవించాయి—ప్రపంచ ఆరోగ్య సంస్థ అనీ, అంతర్జాతీయ కాందిశీకుల సంస్థ అనీ. ఈ రెండూ 1948 లోనే ఏర్పాటైనవి. సమితి శైశవదశలోనే మహత్తరమైన అర్ధశతాబ్ది రాజకీయ సమస్యలు తలెత్తాయి. కొరియా, పాలస్తీనాలకు సమితి కమిషన్లు 1947 లోనే ఏర్పాటైనవి. 1949 జనవరిలో కాశ్మీర్లో సమర విరమణ ఒప్పందం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఒక మూలనుంచి ప్రచ్ఛన్న యుద్ధ సూచనలు కనిపించాయి. 1948 డిసెంబరులో బెర్లిన్ బందీను ఉపద్రవ్వని తొలగించిన వెంటనే సమితి కమిషన్ ఒకటి స్థాపించటం జరిగింది. ఉత్తర కొరియా దాడిని ప్రతిఘటించే నిమిత్తం దక్షిణ కొరియాకు సమితి సైన్యం పంపించటానికి సమితికి అధికారం ఇచ్చింది భద్రతా సంఘం. అయితే ఈ సైన్యంలో అమెరికనులే అధిక సంఖ్యాకులుగా ఉన్నారనీ, ట్రిగ్వేలీయేకు ఈ సైన్యంతో అనుబంధం ఎక్కువ అనీ రష్యన్లు ఆయన్ను నిశితంగా విమర్శించారు. కొన్ని నెలల తర్వాత, అంటే 1952 నవంబరులో, ట్రిగ్వేలీయే రెండవసారి ఎన్నిక రద్దు చెయ్యటానికి రష్యా శాయశక్తులా కృషి చేసింది. కొరియాలో అమెరికనుల అక్రమ సమరాన్ని మసిపూసి మారేడుకాయ చెయ్యటానికి లీయే తంటాలు పడుతున్నారని రష్యా ఆరోపించింది. ఆయనను తిరిగి 'చట్ట విరుద్ధంగా ఎన్నుకోవడం' జరిగిందని కూడా రష్యా వాదించింది. రెండు సంవత్సరాల అనంతరం ట్రిగ్వేలీయే తన పదవికి రాజీనామా సమర్పించారు.

అయిదు నెలల అనంతరం, అంటే 1953 ఏప్రిల్లో, సెక్రటరీ జనరల్ పదవికి ఇండియా దేశస్థురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ను సోవియట్ యూనియన్ నామినేట్ చేసినప్పటికీ స్వీడన్ దేశస్థుడు డాగ్ హామర్ షెల్డ్ను ఆ పదవికి ఎన్నుకోవటం సంభవించింది. అగ్రరాజ్యాలతో విశ్వసనీయమైన సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ తాను సెక్రటరీ జనరల్ బాధ్యతల్ని నిర్వర్తించవలసి ఉంటుందని ఆయన గ్రహించారు. అంతే కాకుండా, సమితికి స్వతహాగా కొంత అధికారం ఉండాలనీ, ఆ అధికారం అనుభవించే వ్యక్తి సెక్రటరీ జనరలే అనే పరిస్థితి ఏర్పడాలనీ కూడా ఆయన భావించారు.

ఆయన రెండవ సారి ఈ పదవి నిర్వహిస్తున్న కాలంలో 1960 కాంగో క్లిష్ట పరిస్థితి ఆయనను లోతుల్తైజం స్పష్టం చేసింది. ప్రపంచ క్లిష్ట పరిస్థితులు పరిష్కరించే ఉద్యమంలో శక్తివంతమైన పాత్ర నిర్వహించే అవకాశం కాంగో సమర్పించిందని ఆయన భావించారు. 18 దేశాల నుంచి తయారైన 20,000 బలగంతో సమకూర్చిన సమితి కాంగో సైన్యం కాంగో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. భద్రతా సంఘం సృష్టించిన శాసనాన్ని హామర్ షెల్డ్ అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అంటూ రష్యా ఆయనను నిందించింది. బ్రిటన్ కూడా ఆయన మీద మరొక అభాండం వేసింది. తిరుగుబాటు చేసుకోడానికి కృషిచేస్తున్న కటాంగా రాష్ట్రాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బ్రిటన్ విమర్శించింది. ఈ సైనిక చర్యల ఖర్చులు సమితిని మరింత ఋణగ్రస్తం చేశాయి. సెక్రటరీ జనరల్ పదవి రద్దుచేసి ఆ స్థానంలో ముగ్గురితో కూడిన 'ట్రాయికా' నియమించాలని రష్యా పట్టుపట్టింది. "రాజీనామా చెయ్యను. సెక్రటరీ జనరల్ పదవి నశనం చెందటానికి అంగీకరించను. కాని, స్వాతంత్ర్యం, నిష్పక్షపాతం, ఆశయసిద్ధి అనే సూత్రాలను అక్షరాలా ఆచరించటంతోనే ఆ పదవి నశనం చెందేటట్లు కృషిచేస్తాను" అంటూ హామర్ షెల్డ్ 1960 సెప్టెంబర్ 26వ తేదీన మహోద్యమమైన ప్రకటన చేశారు. 15 రోజులు గడిచిన తరవాత హామర్ షెల్డ్ను ... సమర్థించుకున్నారు కృశ్చేవ్. కాని, హామర్ షెల్డ్ మరొక గొప్ప ప్రకటన చేశారు. సమితిలో అగ్రరాజ్యాల బలప్రయోగానికి విరుగుడుగా చిన్న రాజ్యాలకు ఉన్న హక్కులు ఏవో వాటిని స్పష్టీకరించారు. ఇంకా ఒక సంవత్సరం గడవకముందే, కాంగో క్లిష్ట పరిస్థితి అగాథాల్లోకి అడుగుపెట్టిన సమయంలో హామర్ షెల్డ్ విమాన ప్రమాదానికి గురిఅయి మరణించారు. సెక్రటరీ జనరల్ పదవికి ఆయన ఆయువు పోశారు.

హామర్ షెల్డ్ అనంతరం ఆయన విషమ స్థితి తాత్కాలికంగా సెక్రటరీ జనరల్గా వచ్చిన ఉథాంట్కు సంక్రమించింది. ప్రపంచంలో యుద్ధానంతరం ప్రతిష్టంభన ఏర్పడి కాష్ట చెందే స్థితికి దారి తీశాయి క్యూబాలో రష్యన్ క్షిపణుల సమస్యలు. వాటిని పరిష్కరించటంలో ఉథాంట్ పక్షపాతం వహించారని రష్యా నిందించగానే ఆయన ఒక సవాల్ చేశారు: "నన్ను ఈ పదవి నుంచి తొలగించడానికి మీరు ప్రయత్నించండి, చూద్దాము!"

వియత్నాం సమస్య గురించి ఉథాంట్ గోడమీది పిల్లివాటంగా వ్యవహరిస్తున్నందుకు, ఆసియాలో కమ్యూనిజమ్ ప్రభావం గురించి కచ్చితంగా ఆయనకు తెలిసినందుకు ఆయన విమర్శకు గురి అవుతున్నప్పటికీ రాజకీయంగా అగ్రరాజ్యాల ధాటి ముందు ఆయన తన స్థానాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. సమితి శాంతి స్థాపన యంత్రాంగాన్ని నిర్వహించటానికి ఆయన కృషి చేశారు. యావత్ ప్రపంచానికి సమ్మతంగా ఉండేటట్లు, శాశ్వతమైన పునాదులమీద, అప్పుల బాధలు లేకుండా సమితి శాంతి స్థాపక సైన్యం ఏర్పాటుచెయ్యాలని ఆయన ప్రయత్నించారు. ప్రపంచంలోని జాతి, ఆర్థిక విభజనం గురించి తీవ్రాందోళన సాగించాలనీ, అవి వ్యాపారాభివృద్ధులకు చెందిన సమితి మహాసభ, 'సమితి అభివృద్ధి శతాబ్ది' సంస్థల నియామకం ఫలితాలే అనీ ఆయన ఉద్ఘాటించారు. తాను పదవిలో ఉన్న అధికార పరిధులు ఆయన స్పష్టంగా గమనించారు. కాని, ప్రజా సంబంధ శాఖాధికారి కంటె అధిక హోదాలో ఆయన వ్యవహరించడానికి కృషి చేశారు. సమితి ఆర్థిక శాంతి స్థాపన సమస్యలలో ఆయనకు అండ దొరుకుతుందో లేదో అనేదే ఆయన తిరిగి సెక్రటరీ జనరల్ పదవి ఎన్నికకు నిలబడే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

(ఫోరమ్ వరల్డ్ ఫీచర్స్)



వ్యవసాయ, పరిశ్రమల నిమిత్తం అవసర వస్తువుల దిగుమతికి అమెరికా ఇవ్వదలచిన రూ. 112 కోట్ల ఋణపత్రంపై సంతకాలు చేస్తున్న శ్రీ సి. ఎస్. కృష్ణమూర్తి, శ్రీ చెస్టర్ బౌల్స్



పోలిష్ దేశం పోస్టర్ చిత్రకళ

శ్రీ పిలకా లక్ష్మీనరసింహమూర్తి

మద్రాసు మ్యూజియం సెంటినరీ ప్రదర్శన భవనంలో పోలిష్ దేశం పోస్టర్ చిత్రకళా ప్రదర్శనం ఇటీవల జరిగింది. భారతీయ సంస్కృతి సంబంధ శాఖ యాజమాన్యంలో ఈ ప్రదర్శనం ఏర్పాటైంది.

మనకు నిత్యజీవితంలో వ్యాపార సంబంధంగా చిత్రకళ అనేకవిధాల ఉపయోగపడుతూంటుంది. అచ్చుయంత్రం వచ్చాక చిత్రకళ పరిధులు పెరిగాయి. అంతేకాకుండా, నేడు దేశదేశాలమధ్య రాకపోకలు పెరిగి సంస్కృతీపరంగా ఒక దేశంవాళ్ళు ఇంకొక దేశంవాళ్లను అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరంగా కూడా దేశాలు ఒకదానితో ఒకటి సన్నిహితంగా తోడ్పడుతున్నాయి. గోడలు అడ్డంగా ఉన్నా కిటికీల్లోంచి ఇరుగు పొరుగు వాళ్ళు కనిపిస్తున్నట్లు విదేశాలు చూస్తున్నాము.

ఈ పోస్టర్ చిత్రకళా ప్రదర్శనం చూస్తే వాళ్లకూ మనకూ మధ్య పోలేటి తేడాపాడాలు ఉన్నట్లు స్పష్టమౌతుంది. పోస్టర్లు చిత్రించటంలో వాళ్ళకు మనకు దృష్టిభేదం, అభిరుచిభేదం, పాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తున్నాయి. పోలిష్ చిత్రకారులు చిత్రించిన పోస్టర్లలో అనేక కొత్త విషయాల్ని ద్యోతకం చేస్తున్నాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది. పాశ్చాత్యులు శిల్ప చిత్రకళల్లో ఎంతో వేగంగా మారిపోయారు. ఐతే కళల్లో మనము మెల్లగా మారుతున్నాము. లలితకళల్లో వాళ్ల తరవేగాన్ని మనము అనుసరించడం మాట అలా ఉంచి అర్థంగా భావిస్తారట. కొన్ని శిలిపుల వాళ్ళ పోస్టర్లు వ్యాఖ్యలుగా ఉండటం కూడా నిజమే. ఈ విషయాల్లో మనకూ వాళ్లకూ పోలికే లేదు.

సర్రియలిజమ్, క్యూబిజమ్ మొదలైన పద్ధతులు వాళ్ల పోస్టర్ రచనా పద్ధతుల్ని ఎంత సమ్మోహితం చేశాయో చెప్పటానికి ఈ ప్రదర్శనంలోని ఒక స్వారోనిడి వెయిటర్ చాలు. ఈ పోస్టర్లోని స్త్రీమూర్తి ముఖం, దాని కూర్పు ఎంతో బాగున్నాయి. ఈ పోస్టర్ విన్న మధురగేయంలా ఉంది. క్యూబిజమ్ మొదలైన మార్గాల్ని హృదయపూర్వకంగా స్వీకరించి గట్టి కృషి చేసి, జీవితమే ధారపోసి పోస్టర్ చిత్రిస్తే వాటిలో కొంత కొత్తదనాన్ని మన దేశంలో కూడా సాధించవచ్చునేమో. మరి ఈ కొత్త మార్పులు అక్షరాస్యులుకాని ప్రజల హృదయాల్ని కూడా ఉద్రిక్తం చెయ్యగలగాలి. ఇక్కడే గట్టి చిక్కు ఉంది. ఈ మార్పులు ప్రజలకు అర్థమైతే అవి ప్రజాదరణ పొందుతాయి. ఈ కళ ముందుకు నడుస్తుంది మన దేశంలో కూడా.

తరవాత వాళ్ళ పోస్టర్ సైజులు చూడండి, మన పోస్టర్లు, సినిమాతెరలు చూడండి. ప్రతి విషయం సంక్షిప్తంగా, కంటికి దెబ్బ తగలకుండా హృదయంగమంగా, సాంఘిక కామనరాలకోసం కమర్షియల్ చిత్రాలను చిత్రించవలసిన బాధ్యత మనవాళ్ళపైన ఎంతైనా ఉంది. కనక మనదేశం లోని సినిమాపోస్టర్లు, కటౌట్స్, పెద్ద పెద్ద తెరలు తయారుచేసేవారు వాటిద్వారా వాస్తవికత సాధించాము అని సంతృప్తి పడి ఊరుకుంటే ప్రయోజనం లేదు. అంతే కాదు; అసలు ప్రచారమార్గాల్లో విదేశీయులు ఎన్నో కొత్త పంథాలు తొక్కారు. వాటివల్ల పేర్లైనంత తెలుసుకుంటూ తమ జాతీయ దృక్పథాన్ని బాగా స్పష్టీకరించవచ్చు మన కమర్షియల్ చిత్రకారులు.

ఈ విషయాల్లో మనం బొత్తిగా వెనకపడ్డ వాళ్ళమే అనే నిరుత్సాహం అనవసరం. పోలిష్ రాజకీయ, సాంఘిక పరిస్థితులు, పారిశ్రామికరంగం వాళ్ళ పోస్టర్ చిత్రకళకు ఎంతో తోడ్పడ్డాయి. ఈ రెండువిషయాల్లోను మనం ఇంకా ఆరంభంలోనే ఉన్నాము. కనక పారిశ్రామికరంగం అభివృద్ధి చెందితే మనదేశంలోనూ పోస్టర్ చిత్రకళ అభివృద్ధి చెందుతుందేమో చూడాలి. ఎలా చూసినా ఈ పోలిష్ పోస్టర్ ప్రదర్శనం మనకు కనువిప్పు వంటిది. కాని ఆ దేశ చిత్రకళ నిజస్వరూపం ఈనాడు ఏమిటో మనకు తెలియదు. పోస్టర్ చిత్రకళ మాత్రం ఉన్నతస్థాయి అందుకుంది. పోస్టర్ల పేర్లు, చిత్రకారుల పేర్లు మొదలైన వివరాలు కూడా కాటలాగ్ రూపంలో వేస్తే చూపరులకు ఎంతో ఉపకరించేది. పోలిష్ భాషలో పోస్టర్లపై ఉన్న వివరాలు కాటలాగ్ వల్ల విస్పష్టం అయేవి. ఆ లోటు కొంత కనిపిస్తూంది.

తెలుసుకోటానికే కొంతకాలం పడుతుంది.

ఈ ప్రదర్శనం విషయాలు కొన్ని వివరించి తరవాత మన పరిస్థితి గురించి కొంత చర్చిస్తాను. విదేశాలలో ఇంప్రెషనిజమ్, క్యూబిజమ్, సర్రియలిజమ్ మొదలైన నూతన పంథాలు చిత్రకళ గమనాన్ని మార్చివేశాయి. ఈ కొత్త పంథాల ప్రభావం పోలిష్ పోస్టర్ చిత్రకళ పైన పడింది. నూతన చైతన్యంతో పోస్టర్లు చిత్రించడమే కాకుండా పోస్టర్ల అక్షరాల కూర్పులో కూడా కొత్త పద్ధతులు చిత్రకారులు ప్రవేశపెట్టారు. సంఘంలో పోస్టర్ల ప్రయోజనం పెరిగినకొద్దీ పోస్టర్ చిత్రకారులు ఎక్కువ స్వాతంత్ర్యంతో పనిచేశారు. వాళ్ళలోని ఈ స్వేచ్ఛాప్రియత్వం అనేక రచనా పద్ధతులకు దారితీసింది. అంతేకాకుండా ఏ మూర్తి మంతత్వమూ లేని పద్ధతులు కూడా పోస్టర్ చిత్రణకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. ఈ నూతన పద్ధతుల్లో రొమాంటిసిజమ్, ఇంటలెక్చువలిజమ్ ఇమిడిపోయాయి. సిటిలో ఫోపిక్ అనే చిత్రకారుని పోస్టర్లలో రొమాంటిసిజమ్ ఛాయలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా మరికొందరివీ ఉన్నాయి. హాలెండ్లోని ఈ పోస్టర్ చిత్రకారులు ఒక ప్రత్యేకమైన ముద్రణశాస్త్రానికి ప్రాతినిధ్యం వహించిన ఘనులు అంటారు. అటువంటి సందేహం లేదు. ఆ శైలికి ఇక్కడ ప్రదర్శించిన పోస్టర్లు పూర్తి ప్రాతినిధ్యం వహించాయని చెప్పలేదన్నారు. కారణం, అవి కొద్ది పోస్టర్లు కావటం! ఇవి మొత్తం పదహారు పోస్టర్లు. కాంబాగోల్లో ముద్రించిన పోస్టర్లలో స్వారోనిడి వెయిటర్ పోస్టర్, షేక్స్పియర్ నాటక ప్రచారం కోసం వేసిన 'మేక్బెత్' పోస్టర్లు వంటివి మన కళ్ళకు ఎంతో బాగుంటాయి. అంటే భారతదేశ సామాన్య ప్రజల కళ్ళకు ఇటువంటివి బాగుంటాయని తోచింది. మనదేశ ప్రజలు అని ఎందుకు అంటున్నానంటే మన ప్రజా బాహుళ్యం ఇంప్రెషనిజమ్, క్యూబిజమ్ మొదలైన నూతన మార్గాలు ఎరుగరు. మనవాళ్ళకు నూతన పద్ధతులు తెలుసుకునే అవకాశాలు తక్కువ. మన దేశం పోస్టర్ చిత్రకారులు తమ పోస్టర్ పద్ధతుల్లో వాటిని వినియోగం చేసుకోవడమే కాకుండా ప్రజాబాహుళ్యానికి ఎంత బోధిస్తే అంత బాగా వాళ్లకు అవి సుబోధకాలు అవుతాయి.

ఇంక మన దేశంలోని పోస్టర్ల పరిస్థితి గురించి కొంత వివరిస్తాను. ఇక్కడ ఒక సినిమానో నాట్యాన్నో బాగా ప్రచారం చేస్తే పోస్టర్ పని తీరిపోతుంది. అక్కడ చిత్రకారులు ఒక ఫిల్మును పోస్టర్ ద్వారా ప్రచారం చెయ్యడం కాకుండా దానిని గురించి చెప్పడం మాత్రమే తాను వహిస్తా...

జిల్లా వార్తా లేఖ

రాజకీయ చైతన్యంతో అభివృద్ధి సాధిస్తున్న గుంటూరు మండలం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

గుంటూరు జిల్లా వ్యవసాయ రంగంలోను, రాజకీయ వ్యవసాయ రంగంలోను గణుతి కెక్కింది. వ్యాపార, వాణిజ్య రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ కేగాక, యావద్భారతానికే తలమానికమైంది. అంతగా ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా వివిధ రంగాల్లో నేడు ఎంతటి అభివృద్ధి సాధించినదీ తెలుసుకోవడం అవసరం.

ఈ జిల్లా విస్తీర్ణం 5302 చదరపు మైళ్లు. జనాభా 32 లక్షలు. మొత్తం జిల్లాలో 20 ప్రముఖ పట్టణాలు, 932 గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ రాజ్య స్థాపన తరవాత గ్రామాభివృద్ధి క్రమంగా సాగుతున్నది. విద్యాభివృద్ధికి ఎంతో కృషి జరుగుతున్నది. గ్రామాలలో రాజకీయ చైతన్యం పరవళ్లు తొక్కుతున్నది.

గుంటూరు జిల్లాలో మొత్తం 25 సమితులు ఉన్నాయి. జిల్లా పరిషత్తులో, అనధికార, అధికార సభ్యులు మొత్తం 81 మంది ఉన్నారు.

విద్యాభివృద్ధి

1940లో ఈ జిల్లా విద్యాభివృద్ధికి తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షుడు శ్రీ పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి, జిల్లాలో విద్యా సౌకర్యాలు ఎక్కువ చేయాలనే స్థిర సంకల్పంతో తీవ్ర కృషి చేశారు. ప్రతి గ్రామంలోనూ విద్యా సౌకర్యాలు ఉండాలని, కనీసం గ్రామానికి ఒక పాఠశాల అవసరమని ఆయన భావించారు.

ఈ నాడు జిల్లా మొత్తం మీద సెకండరీ, హైయర్ సెకండరీ, ట్రెయినింగ్ పాఠశాలలు 250 ఉన్నాయి. వీటిలో 137 జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి కాక మూడు వేల వరకు ప్రాథమిక పాఠశాలలు, 25 వయోజన విద్యాలయాలు, 20 నర్సరీ పాఠశాలలు ఉన్నవి.

ప్రతి సంవత్సరం కొన్ని పాఠశాలలలో విద్యార్థులు నూటికి నూరుమంది ఉత్తీర్ణులు అవుతున్నారు. విద్యాలయాలలో భవన సౌకర్యాలు, లేబొరేటరీ సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలలలో మాత్రం సైన్సు, లెక్కలు బోధించే అధ్యాపకుల కొరత కనిపిస్తున్నది.

అన్ని ప్రాంతాలలో ఉన్నత విద్యకు కళాశాల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. మాచర్ల, అమరావతి పట్టణాలలో కళాశాలల స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాచర్ల ప్రాంతీయులు కళాశాల స్థాపనకు గాను మూడు లక్షల రూపాయల విరాళం వసూలు చేశారు. అమరావతిలో 30 ఎకరాల భూమిని సేకరించారు. స్త్రీలకు ప్రత్యేకంగా పాలిటెక్నిక్ ఏర్పరచాలనే సంకల్పం కూడా ఒకటి ఉన్నది.

జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకై ఏటా 141 లక్షలు ఖర్చు అవుతున్నది. పరిషత్ అధ్యక్షుడు ముఖ్యమైన గ్రామాలు, పట్టణాలు పర్యటించి విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

రోడ్డు రవాణా

జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సుమారు వేయి మైళ్లమేరకు రోడ్లు ఉన్నాయి. అన్ని గ్రామాలకు రోడ్లు, రవాణా సౌకర్యాలు కల్పించడానికి పంచాయతీలు, సమితులు కృషి చేస్తున్నాయి. నిరుడు ప్రభుత్వం ఇచ్చిన 9,68,000 రూపాయల గ్రాంటు రోడ్లకు ఖర్చుచేశారు. ప్రభుత్వం అదనంగా వరదల వలన దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులకు, నిర్మాణానికి 10,15,000 రూపాయలు మంజూరు చేసింది. గుంటూరు—మాచర్ల రోడ్డు మరమ్మతులు పూర్తి అయితే, హైదరాబాదుకు ప్రయాణ సౌకర్యం బావుంటుంది.

వ్యవసాయం

గుంటూరు జిల్లా ఎక్కువ భాగం మెట్ట ప్రాంతం అయినా, అటు పల్లపు పంటలకు, ఇటు మెట్ట పంటలకు ప్రసిద్ధికెక్కింది. వ్యవసాయ రంగంలో అపూర్వమైన అభివృద్ధి సాధించుకున్నది.

పొగాకు, మిరపకాయలు, జొన్న, వరి ముఖ్యమైన పంటలు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇతరత్రా ఆహార కొరత ఏర్పడినా, ఈ జిల్లాలో మాత్రం ఆ కొరత కనిపించదు. సుమారు అయిదు లక్షల ఎకరాలలో రెండు పంటలు పండిస్తున్నారు. ఏటా 2.76 లక్షల టన్నుల బియ్యం దిగుబడి అవుతుంది. అంచనాల ప్రకారం జిల్లాలోని 32 లక్షల మంది ప్రజకు 322 వేల టన్నుల బియ్యం కావాలి. మెట్ట ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది బియ్యం వాడరు. జొన్నలు మొదలైన మెట్ట ధాన్యాలనే వాడతారు. కనక 43 వేల టన్నుల మేరకు జొన్న, ఇతర మెట్ట ధాన్యాలు ఉపయోగిస్తున్నవి. జిల్లా అవసరాలు పోను ఈ ఏడాది 24 వేల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చెయ్యడం జరిగింది.

పొగాకు, విదేశీ ద్రవ్యం

జిల్లాలో ముఖ్యమైన పంటలు పొగాకు, మిర్చి. గుంటూరు జిల్లా పొగాకు దేశంలో అగ్రస్థానం వహిస్తుంది. 1.74 వేల ఎకరాలలో దొర పొగాకు పండుతుంది. 18 వేల ఎకరాలలో నాటురకం పొగాకు పండుతుంది. పండిన పొగాకులో 80 వంతులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ జిల్లా పొగాకు ఎగుమతి వల్ల 25 కోట్ల రూపాయల విదేశీ ద్రవ్యం లభిస్తున్నది.

పట్టణాల అభివృద్ధి

బాపట్ల, మంగళగిరి, చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లి, సిరుగురాళ్ల, గురజాల మొదలైన పట్టణాలను సుందరతరం చేయడానికి కృషి జరుగుతున్నది. రోడ్ల పక్కల నున్న కిళ్ళీ దుకాణాలు, గుడిసెలు తొలగించి, పట్టణాలను తీర్చి దిద్దుతున్నారు. గుంటూరు పట్టణంలో ఇటువంటి కృషి తీవ్రంగా జరుగుతున్నది.

జిల్లా మొత్తంమీద అన్ని రంగాలలో క్రమాభివృద్ధి సాధిస్తున్నది.

గమ్యం ఏమైనా రాజమార్గం అంటూ ఏమీ లేదు. ఒకొక్క పర్యాయం ఒక్కొక్కటి చొప్పున అన్ని పనులూ వరసగా చేయాలి. క్రమక్రమంగా పెరిగేది నిలబడుతుంది.

—జె. జి. హాలెండ్

* * *

పట్టుదల విడవనివాణ్ణి విజయలక్ష్మి వరిస్తుంది.

—హెర్డర్

ఉత్తమమైన కార్యం ప్రతిదీ తొలుత అసంభవమైనదే.

—కార్లైల్

* * *

వర్షం అధికంగా పడే కొలది చలువరాయి అరిగిపోతుంది.

—షేక్స్పియర్

గులాబీ తీగలకు మంచి ఎరువులు

పొదుగుగా పెరిగే గులాబీచెట్ల తీగలను అక్టోబరు లేక నవంబరు నెలలో పొట్టిగా కత్తిరించి వేయాలి. ఎండిపోయిన గులాబీ మొక్కలను కొట్టివేయాలి. ఈ విధంగా చెట్ల కొమ్మలను కత్తిరించి వేయడం వల్ల మొక్కలు ఒత్తుగా కాక అందంగా పెరుగుతాయి. మూడు నాలుగు సంవత్సరాలు పెరిగిన మొక్కకొమ్మలను, కుళ్ళిపోయిన, ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి వేయాలి. కాని ఆ సంవత్సరంలోనే కొత్తగా పాతిన మొక్కల కొమ్మలను కత్తిరించరాదు.

ఆవిధంగా మొక్కలను కత్తిరించిన తరవాత మొక్క వేళ్ళ చుట్టూ సుమారు మూడు నుండి నాలుగు అంగుళములలోతు వరకూ త్రవ్వాలి. మొక్కలను అయిదు రోజుల వరకూ ఎండగా ఉంచాలి. బాగా కుళ్ళిన పశువుల పెంటను అరబుట్టెడు చొప్పున ప్రతి మొక్కకూ వేయాలి. దానిమీద మట్టికప్పి బాగా నీరు పెట్టాలి. మొక్క మొదలు నుండి ఎనిమిది అంగుళముల దూరములో ప్రతి మొక్కకూ ఒక పెద్ద చెంచాడు అమ్మోనియం సల్ఫేటును వేయాలి. ఎరువు పూర్తిగా నేలలోని మట్టితో కలిసిపోయేటట్లు చూడాలి. తరువాత వెంటనే నీరు పెట్టాలి. తీగలు, మొగ్గలు తొడగడం ప్రారంభించగానే గులాబీ మొక్కలకు పై విధంగానే ఒక పెద్ద చెంచాడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఇలా చెయ్యడంవల్ల బాగా పుష్పాలు పూస్తాయి. ఎరువులువెయ్యడానికి ముందు కొద్దిగా సున్నము వేసినట్లయితే మొక్కలుబాగా పుష్పాలుపూస్తుంది. గులాబీ మొక్కలు ఆరోగ్యవంతముగా ఉండడానికీ, బాగా పుష్పాలు పూయడానికీ ఎరువులు ఎంతో ఉపయోగపడతాయి.

(పి. ఐ. ఎస్.)

చిన్నకథ

మొగలి పొత్తు

ఖూత్ (బష్ నోట్లో పెట్టుకుని, టవల్ భుజాన వేసుకుని దొడ్లోకి నడుస్తున్నభర్తను చూసి, "ఫాతిమా! బకెట్‌లో నీళ్లు పెట్టి చెంబు అరుగు మీద ఉంచు. సబ్బుపెట్టె కూడా!" అంటూ దొడ్డివైపు కిటికీలోంచి చెప్పింది శారదాంబ.

అరుగుమీద నించొని పళ్లు తోముకుంటూ ఏవో ఆలోచిస్తూ బకెట్‌లో నీళ్లు, చెంబు పెట్టి వెళుతున్న ఫాతిమాబీని యథాలాభంగా చూశాడు సుందరరావు, సబ్‌ఇన్‌స్పెక్టర్.

ఫాతిమాకి పదిహేను పదహారేళ్లు ఉంటాయి. కొంచెం రంగు నలుపు. వెనక రాగి రంగు జుత్తు, జడ చివర గులాబి రంగు రిబ్బను ముడివేసింది. లంగాకి జాకెట్‌కి మధ్య వీపు చిన్నగా కనిపిస్తోంది.

"అర్థమైందా! టిఫిన్ పెట్టేస్తున్నా!" అనే శారదాంబ గొంతుతో త్వరగా ముఖం తొల్చి వేసుకుని టవల్‌తో ముఖం తుడుచుకుంటూ, "ఆఁ...ఆఁ..." అంటూ లోపలికి వచ్చాడు సుందరరావు.

"ముసిలిది ఎక్కడికి పోయింది? ఎవరో కొత్త మనిషిని తెచ్చావ్!" అన్నాడు సుందరరావు పీట వాల్చుకు కూర్చుంటూ.

"ఆ ముసిల్ది సరే, నేనూ సరే! అడుగుతావూ? అదో అయోమయం మేళం. ఇది లతీఫ్ సాయిబు కూతురు. నిన్ననే వచ్చిందది!" అన్నది శారదాంబ ఉప్మా స్టీల్ ప్లేట్లలో సర్దుతూ.

"ఓహో! ఆ లతీఫ్‌గాడి కూతురా? ఎవరో అనుకున్నా. అయితే చాలా త్వరగా అన్నమాట నిలబెట్టుకున్నాడే?"

"ఏదో! ఆ రాములు వచ్చి ఒకటే కాళ్లా వేళ్లా పడితే, కాదనలేక—"

"ఊఁ... అబ్బాయి స్కూలుకు వెళ్లలా?" అర్ధోక్తిలో భార్య మాటకు అడ్డుపడి అడిగాడు సుందరరావు.

"ఇదుగో,వేళఅవుతూండారి. ఒరే నానీ!..." అంటూ కేకవేసింది శారదాంబ. "వస్తున్నా నమ్మా!" అంటూ పుస్తకాల సంచీ నిక్కర్లోకి దోపుకుంటూ వచ్చి కూర్చున్నాడు నాని.

ఉప్మా తింటూ ఆలోచిస్తున్నాడు సుందరరావు. లతీఫ్ రిక్షాలాక్కుని బతుకుతాడు. దాదాపు ఏభై ఏళ్లుంటాయి. మొన్నసాయంత్రం నాజ్ టాకీస్ ముందర తాగి తందనాలాడుతూంటే పట్టుకుని లాకప్‌లో పెట్టారు. ఎవరో వచ్చి ఆఫీసులో బతిమాలారు సుందరరావుని—"ముసిలాడు. రిక్షా లాక్కపోతే వాడి కూతురు కడుపుమాడుతుంది. అదీకాక అయ్యని లాకప్‌లో పెట్టినప్పటినించి ఏడుస్తున్నది. కనీసం పెళ్లికావలిసిన పిల్లదాని ముఖం చూసి అయినా లతీఫ్‌ని విడిచిపెట్ట"మని.

పట్నం ఒప్పుకోదన్నాడు సుందరరావు, ఎస్. ఐ. త్రిపంగా. వచ్చినవాళ్లు చేతులుతూపుకుంటూ వెళ్లారు చేసేది లేక. మరునాడు పొద్దున్నే పక్కింట్లో పనిచేసే రాములు,ఫాతిమా బీని తీసుకువచ్చి, శారదాంబ కాళ్లమీద పడినంత పని చేసి, "ఇంటి పనిఅంతా ఫాతిమా చేస్తుంది. తోచినంత ఇస్తే చాలు. వాళ్ల అయ్యని మాత్రం విడిచిపెట్ట"మని ప్రాధేయపడింది. శారదాంబ అయిదు నిమిషాలు ఆలోచించింది. ఇప్పుడు పనిచేసే ముసిలిదానితో వంతపాట పాడలేక తన ప్రాణం విసుగెత్తిపోతున్నది. ఆదీకాక సగం పని తనే చేసుకోవాలి. పిల్లలు స్కూలుకు వెళ్లేవేళకు, ఆయన ఆఫీసుకు వెళ్లేవేళకు తెములక సతమత మవుతున్నది. ఫాతిమా కనిపెట్టుకుని ఉంటే చేదోడుగా ఉంటుంది. ఈ ఆలోచనతోనే శారదాంబ సరేనన్నది. ఫాతిమా పనిలో వచ్చి చేరింది.

లతీఫ్ మళ్లీ రిక్షా తొక్కుతున్నాడు మామూలుగా.

* * * *

"ఫాతిమా! అయ్యగారికి బాత్‌రూంలో నీళ్లు పెట్టు. ఆ కాఫీగ్లాసులు తోలిచావా? కూర ముక్కలు వేసుకునేందుకు గిన్నె లేదు. ఇంతవరకూ ఆ అంట్లు కాలేదు టే! అబ్బబ్బ! ఎంతసేపే? ప్రాణం విసిగిపోతూంది. త్వరగా తెములు." శారదాంబ గొంతు విసుగ్గా వినిపిస్తోంది.

"నీళ్లు తోడుతున్నానమ్మా!ఇదుగో,గ్లాసులు తోలుస్తున్నా!" చుట్టూ పద్మవ్యూహంలా పేర్చిఉన్న చెంబులు, తప్పేలాలు, పళ్లాల మధ్యనించి లేచి గ్లాసులు తెచ్చి అరుగుమీద బోర్లించింది ఫాతిమా.

"ఊఁ... ముందు అయ్యగారికి నీళ్లు తోడు. త్వరగా ఆ కూరగిన్నె ఇటివ్వు. ఎంతసేపటికీ తెమలవేం! ఇంకా ఆ బట్టలు అలాగే ఉన్నాయి. బాయిలర్లో నీళ్లు పోసి బొగ్గులు వెయ్. కానీ. ఎండ పొడుచుకు వచ్చేస్తోంది." కాఫీ గ్లాసులు తీసుకుంటూ పురమాయించింది శారదాంబ.

అయ్యగారికి నీళ్లు తోడి, తలపెంట్రుకలు వెనక్కి తోసుకుంటూ, నుదుటి చెమట ఓణీ కొంగుతో తుడుచుకుంటూ వచ్చి [illegible] కూర్చుంది ఫాతిమా మళ్లీ.

[illegible] జాకెట్ అంతా తడిసిపోయి చం[illegible]ధనాన్ని ఇస్తోంది. వంచిన తల ఎత్తకుండా పనిచేస్తున్న ఫాతిమాకు, "ఇదుగో! ఈ టిఫినూ కాఫీ పట్టుకువెళ్లు. ఈ గ్లాసులు కూడా. త్వరగా ఆ బట్టలు కానియ్" అనే శారదాంబ గొంతు వినిపించింది. లేచి వెళ్లి ఆ కాఫీగ్లాసులు, గ్లాసులు, టిఫిన్, కాఫీ తెచ్చుకున్నది.

కాఫీ చల్లారిపోయి పైన తెట్టె కట్టి ఉన్నది. ఉప్మా అడుగూ బొడుగూ మాడు చెక్కలు. మొదట్లో అయితే బాధపడేది. అలవాటయిపోయిన తరవాత, పాటిలో తినే వీలుంటే తిని, కొంచెం వేడిగా ఉంటే కాఫీ నీళ్లు గుక్కెడూ నోట్లో పోసుకుంటూండేది. లేకపోతే మిగతా అంట్లతోబాటు పీటిలోనూ చెంబుడు నీళ్లు గిలకరించి తూములో విసిరేసేది.

అంట్లు అన్నీ తోలిచి, బట్టలు ఉతికి ఆరవేసే సరికి, "బట్టలుఉతకటంఅయిపోయిందా? ఇదుగో, బకెట్లో నీళ్లు తోడు. వేసుకున్నా" అనే శారదాంబ గొంతు వినిపించింది ఆఖరి బట్ట తాడుమీద ఆరవేసి నిటారుగా నించుండే సరికి.

* * *

"పొద్దు వాలిపోతూంది. ఇంకా దానికి జడ వెయ్యటం అవలేదు టే? అబ్బబ్బ! త్వరగా కానియ్. ఇంకా సందె కసవు చిమ్మే దెప్పుడు? ఏమిటి?" శారదాంబ గొంతు లోపలినించి.

"అయిపోయిందమ్మా, ఇదుగో" అంటూ చిన్నదానికి రిబ్బను ముడివేసి లోపలికి పరిగెత్తింది ఫాతిమా.

"ఏం అయిపోవటం నీ ముఖం, నా ముఖం! చిన్నదానివి నీ వయసుకి ఉండవలిసిన హుషారు, చలాకీతనం లేవేమే? అయ్యగారు వచ్చే వేళ అయింది. దొడ్లో సోపు, నీళ్లు, తువాలు అన్నీ ఉంచు."

ఎక్కడో దూరాన గంటలు, వినిపిస్తున్నాయి.తొమ్మిదికొట్టారు."పక్కలువెయ్యటం అయిందా, ఫాతిమా? తాతగారికి వరండాలో మంచం వేశావా? అదుగో, అరుగు మీద అన్నంగిన్నె పెట్టాను, వెళ్లిపో! తెల్లారి కొంచెం త్వరగా రా! ఏ రోజూ పొద్దు నెత్తిమీదికి వస్తే కాని తెమలవు." తలుపులు వేస్తున్న శారదాంబ కంఠం.

"వెళుతున్నాను,అమ్మగారూ!" అన్నం గిన్నె తీసుకు వెళ్లిపోయింది ఫాతిమా.

* * * *

"అయ్యా! ఓ రూపాయి ఇయ్యవే! మంచి సినిమా వచ్చిందంట. సూస్తా!" ఆపగలేక ఆడగలేక అడిగింది ఫాతిమా లతీఫ్‌ని.

"హా... హా... ఎర్రి మొగవా! నేను నీ కియ్యటం ఏమిటే? నక్కగా సంపాదిస్తుండావ్. ముప్పొద్దుల ఉన్నది కాక, ఎప్పుడు గుతావేందే! ఎన్నడైనా నీ సంపాదనలో పైసా కంటికి చూపించావంటే నాకు? సన్నడుగుతావేందే, ఎర్రిదానా?" నాటుసారా నిషాలో మత్తుగా వచ్చాయి మాటలు లతీఫ్ గొంతులో నించి.

అవును. తనెప్పుడైనా ఇచ్చేగా? ఆ మాటకి వస్తే అయ్యగారింట్లో పనిలో చేరి ఆరు నెలలు అయింది. ఇంతవరకూ "ఇదుగో!" అని రూపాయి చేతిలో పెట్టిన పాపాన పోయిందా! ఉహూఁ. పొద్దున లేస్తే రాత్రి పది గంటలదాకా పని పని, పని. పైసా చేతికి రాదు. అవసరానికి అయిదు రూపాయ లడిగితే, "నువ్వు చేసే పనికి ముప్పొద్దులా మేపింది కాక ఇంకా డబ్బులు కూడానా! తెగ తిని ఒళ్లు బరువైందే మీకు" అంటుంది శారదాంబ. ముప్పొద్దులా మేపటం—మాడు మెతుకులూ, చింతకాయతొక్కూ పీటితోనే. ఇవన్నీ ఎలా తెలుస్తుంది అయ్యతో! ఏది చెప్పబోయినా "ఇదుగో, ఎందుకే ఆబద్ధాలాడతావ్, ధర్మ పటువులాంటి అయ్యగారు. ఆరింట్లో సక్కగ దిని కూర్చోలేక..." అంటాడు. అయ్యగారి మీద తండ్రికి అంత గురి ఎందుకో ఫాతిమాకు తెలుసు. ఇంకేం మాట్లాడుతుంది తను?

* * * *

"సినిమాకి వెళ్లాలి. కొంచెం పెందలాడే రావాళ" అనటంతో మూడు గంటలకే వచ్చింది ఫాతిమా. ఆరు గంటలదాకా ఊపిరి తిరక్కుండా పనులన్నీ పూర్తి చేసింది. ఆరు గంటలు కావస్తున్నది. సుందరరావుగారింకా రాలేదే అని శారదాంబ, పిల్లలు సతమత మవుతున్న సమయంలో కాన్‌స్టేబుల్ ఫోర్ నాట్ టూ వచ్చి, "అయ్యగారికి పని ఉందంటవమ్మా! పిలుయితే నేరుగా హాలుకాడికే వస్తామన్నారు. మిమ్మల్ని హాలు దగ్గిర దింపి రమ్మని నన్ను పంపారు" అన్నాడు.

"ఊఁ సద తయితే. అయ్యగారికి ఆఫీసు పని ఉంటే చాలు ప్రపంచంలో పనిలేదు" అని శారదాంబ భర్తను పరోక్షంగా ఎప్పుడూ మాడి పిల్లల్ని బయలుదేరదీసింది.

"వేసుకూడా వర్తా నమ్మా!" ఉండలేక అడుగలేక అడిగింది ఫాతిమా. తను వెళ్లదా మను కున్న సినిమాకే వెళుతున్నారు అమ్మగారూ వాళ్లు. అందులోనూ వాళ్లకు డబ్బు ఖర్చు ఉండదు. అదే ఫాతిమా ఆశ.

"ఇప్పుడెల్లాగ? అయ్యగారు ఇంటికి వస్తే మంచినీళ్లిచ్చేందుకైనా ఎవరూ లేరు.ఉన్నావు. అంతగా అయితే రేపు వెళుదువుగానిలే!" అని పిల్లలలో కదిలిపోయింది శారదాంబ.

* * *

"అమ్మగారూ వాళ్లు సినిమాకి వెళ్లారా?" ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన సుందరరావు గోడవారగ కూర్చుని ఉన్న ఫాతిమాను ప్రశ్నించాడు.

"ఊఁ..." ముభావంగానే సమాధానం ఇచ్చి దొడ్లోకి వెళ్లి నీళ్లు, సబ్బు తెచ్చి వరండాలో పెట్టి లోపలికెళ్లి టవల్ తెచ్చి కుర్చీమీద ఉంచి స్తంభానికి వారగా నించుంది ఫాతిమా.

కాళ్లూ చేతులూ కడుక్కుని లోపలికి వెళ్లి మంచంమీద నడుం వాల్చాడు సుందరరావు. సినిమాకి వెడదామా అనిపించింది. వాచీ చూసుకుంటే ఎనిమిది కావస్తోంది. ఇంటర్వెల్ దాటి సినిమా అసలు కథ ప్రారంభించే వేళ. అంతలోనే బద్ధకం వేసింది. "కాఫీ తెమ్మంటారా,అయ్యగారూ?" వరండా కిటికీ దగ్గిర నించుని అడిగింది ఫాతిమా. "ఏమీ వద్దు. గ్లాసుడు మంచినీళ్లు తే!" మంచినీళ్ల గ్లాసు స్టూలుమీద పెట్టి వచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుంది ఫాతిమా.

సుందరరావు బీరువా తీసి అందులో సీసా, గ్లాసు స్టూలుమీద ఉంచి, బీరువా మూసి వచ్చి దిండుమీద మోచెయ్యి ఆన్చి చేరబడ్డాడు. తెల్లగుర్రం బొమ్మ సీసా గ్లాసులోకి వంపుకొని, నీళ్లు కలిపి కొంచెం కొంచెం సిప్ చెయ్య నారంభించాడు. సిగరెట్ పొగ మధ్య తెల్ల గుర్రం పంచకళ్యాణిలా పరుగెత్తింది. మోచేతి కింద దిండు మెత్తగా, ఇంకా మెత్తగా తగులుతూంది.

కిటికీలోనించి గోడ నానుకుని కూర్చున్న ఫాతిమా చెంపమీద ఇంటిముందరి వీధిదీపం వెలుతురు పడి నల్లగా మెరుస్తోంది. తెల్లటి ఫాతిమా కళ్లు దూరంగా ఎక్కడో చూస్తున్నాయి. ఆమె మున్నటి చెంపలమీద వెలుతురు పడి నిగనిగలాడుతూంది. ఆవరణలో వేప చెట్టు గాలికి మెల్లిగా ఊగుతూంది తాగిన వాడి దేహంలాగా. ఫాతిమా గొంతుకు కిందుగా పమిట ఎత్తుగా అయుబద్ధంగా కదులుతున్నది. తెల్లగుర్రం కడుపు తొక్కుతూంది. కళ్లెం తెంపుకుని ఆకుమేఘాల మీద స్వారీ చేస్తోంది. కళ్లముందు అంతా మసకగా ఉంది, ఫాతిమా చెంప తప్పించి.

"ఫాతిమా!" బరువుగా వచ్చింది పిలుపు.

"అయ్యా!" ఆలోచనలలోనించి ఉలిక్కిపడి తలెత్తింది.

"ఇంకోగ్లాసు మంచినీళ్లు."

మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్లింది ఫాతిమా.

* * *

"ఏమే, ఎన్ని గంటలకే నువ్వు ఊడిపడటం? బొత్తిగా ఒళ్లు తెలీకుండా పోతూంది. తొమ్మిది గంటలకా నువ్వు పనిలోకి వచ్చేది? అయ్యగారు ఆఫీసుకూ, పిల్లలు స్కూలుకూ వెళ్లక్కర్లే?" ఫాతిమాను చూడగానే శారదాంబ కంఠం ఖంగుమన్నది.

"ఆదికా దమ్మగారూ?.."

"ఏదికాదు? రాత్రేమో సినిమాకు తీసుకు వెళ్లలేదని మేం తిరిగివచ్చిందాకా కూడా నిలవకుండా పలాయనం చిత్తగిస్తావా? అయ్యగారు ఇంట్లో ఉంటే మాటమాత్రం చెప్ప లేవూ ఆ వేగిరించుకు పోయేదానివి? తిని తిని మత్తెక్కిపోయిందే నీకు!" శారదాంబ తుపాకి గుళ్లు బారుచేసింది.

"అమ్మగారూ! కోప్పడొద్దు. నా కెంత రావాలో లెక్కచూసి ఇప్పించండి. మా అయ్యా నేనూ ఊరెళ్లిపోతున్నాం. ముందస్తుగా మీకు చెప్పుకోలేక పోయినాను." చేతులు జోడించింది ఫాతిమా. చేతుల మణికట్టు దగ్గిర ఏదో చీరుకుపోయినట్లు గీతలు.

"ఏమి టేమిటీ? వెళ్లిపోతావా? పోవే...పో. ఇన్ని రోజులనించి తిన్న తిండి అంతా వికటించిందే మీకు. ఒళ్లు బరువై పనికిమాలి నా దగ్గిరకి వచ్చి బొంకుతున్నావా? పో! నువ్వుపోతే నీ లాంటి వాళ్లు వస్తారు! తినటానికి లేక నానా తిప్పలూ పడుతున్నారని కనికరిస్తే కళ్లు నెత్తికెక్కనయ్యే మీకు? వెళ్లు, వెళ్లు. ముప్పూటలా కూర్చోబెట్టి మేపింది చాలక ఇంకా లెక్కచూడాలా! లెక్కా! పో, ముం దవతలకి!"

"మీ డబ్బులు మీరే ఉంచుకోండి, అమ్మగారూ! పెద్దోళ్లమని అంతంత మాట లెందుకు? వస్తా."

* * *

ఉదయం పదిగంటల వేళ. ఆఫీసులో ఉన్న ముందరి కాగితాలు చూస్తున్న సుందరరావు ముందరికి, "ఇదుగోనండి, సార్! రాత్రి తప్ప తాగి బజార్లో అడ్డంగా పడ్డాడు,సార్!" అంటూ చెప్పాడు ఓ వ్యక్తిని కాన్‌స్టేబుల్ ఫోర్‌నాట్‌టూ.

కాగితాలలోనించి తలెత్తి చూసి, "లాకప్‌లో పెట్టండి వెధవని! ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు గాడిదకు" అన్నాడు సబిన్‌స్పెక్టర్ సుందరరావు, చెంపమీద క్రాస్ సుర్కుల్లో అతికించిన ప్లాస్టర్ తడుముకుంటూ!

గర్నెపూడి రాధాకృష్ణమూర్తి

ఆశా దీపాలు

కె. ఆర్. ముంగర

ఆశా దీపాలను చూస్తే
ఆనందం కలుగుతూంది
కాలం మరి మానవుణ్ణి
కనికొద్దీ కరుస్తూంది.

సహ్యమానం భవిష్యత్తు
నౌయ్యారంగా మింగుతూంది
భూతం మెహభూతంలా
బుకాయించ జూస్తూంది.

న్యాయం అన్యాయానికి
నిరంతరం ఐడుస్తూంది
ధర్మం అధర్మానికి
తలంబ్రాలు పోస్తూంది.

పేదవాని పూరికొంపం
పురిటి కంపు కొడుతూంది.
ట్టాక్కరు భవనంతో
పూర్తి జరుగుతూంది.

[illegible] చిరిగిన బాకీ బాసులు
పెట్టింట్లో నవ్వుటూంటూ,
అందాలు బంధాలు
పుట్టింట్లో ఏడుస్తున్నాయి.

సరిపాట్లు ఆశతో సత్యం
చలిమంటలు వేస్తూంది
ఊహాయాతతో చైనా
ఆపాయాలు వెదుకుతూంది.

ఆశా దీపాలను చూస్తే
ఆనందం కలుగుతూంది
కాలం మరి మానవుణ్ణి
కనికొద్దీ కరుస్తూంది.

నేటి రైతాంగము-14

వనమహోత్సవము-సరుగుడు కృషి

ప్రపంచంలో పలుచోట్ల నేడు తరుచూ సంభవించే అనావృష్టికి కారణాలు ప్రకృతి సిద్ధంగా ఉండే చెట్టుచేమల్ని నరికివేసి మానవుడు తన స్వార్థానికీ, తిండికో, గుడ్డకో, నివసించటానికో ఉపయోగించుకోవడమే అని విస్పష్టంగా చెప్పవచ్చునని అభిజ్ఞుల అభిప్రాయం. అయితే నాగరికత పెరిగిన కొద్దీ మానవుడు ఇలా చెయ్యడం తప్పదు అని కూడా బుజువైంది. అయితే అనావృష్టిని ఎదుర్కొనే విధానాలు ఏమిటి అన్న ప్రశ్న మిగిలింది. అనావృష్టి కారణంగా ఆహార పంటల సాగు తగ్గిపోవడమే గాక, వర్షజలం లేకపోతే పరిశ్రమలు కూడా కుంటుపడిపోతాయి. పరిస్థితి బాగుంటే దేశంలో పుష్కలంగా వర్షాలు పడి పంటలు బాగా పండి "సర్వే జనాః సుఖినో భవంతు" అంటూ ప్రజలు సుఖంగా జీవయాత్ర చెయ్యటానికి దోహదం ఏర్పడుతుంది.

భారతదేశం సంప్రదాయ ప్రకారం 'వన ప్రతిష్ఠ' సాటువైన పుణ్య సంతానాలలో ఒకటి. పచ్చగా ఉండే చెట్లను అనవసరంగా నరికివెయ్యడం వల్ల పాపాలు చుట్టుకుంటాయని కూడా పెద్దలు చెప్పడం కద్దు. రావి, వేప వంటి చెట్లను అనుదినమూ పూజించాలని కొందరు జానపదుల ఆచారంగా నేటికీ ఉండిపోయింది.

ద్వితీయ ప్రపంచ యుద్ధం (1939—45) కాలంలో యుద్ధావసరాలకై భారీ ఎత్తున పెద్ద పెద్ద అడవుల్ని కొట్టివేశారు. ఇప్పుడు కూడా లోత్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చెట్లను కొట్టివెయ్యడం ఎక్కువగా జరుగుతూనే ఉంది. అయితే ఇది తప్పనిసరి. అయినా ఇలా చెట్లను కొట్టివెయ్యడం వల్ల ఏర్పడే అనర్థ కార్యాల్ని ఎలా తప్పించడం అన్న దానికి పరిష్కారమే వన మహోత్సవం.

పది పదిహేను ఏళ్లుగా భారతదేశంలో వనమహోత్సవ కార్యక్రమాలు అములులో ఉన్నాయి. కేంద్రంలో ఆహార వ్యవసాయ శాఖ ఆధ్వర్యంతో వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉండే ఖాళీ స్థలాలలోను, పాఠశాల ఆవరణలోను, గ్రామ కంఠాల్లో ఉండే ఖాళీస్థలాల్లో పశువుల మేతకై బీళ్లను మినహాయించిన మిగతా స్థలాలతోను వేప, చింత, మామిడి, సీమచింత, తుమ్మ, చిద్రగన్నేరు, గంగరావి మొదలయిన మొక్కలు నాటడం ప్రతి ఏడాది జూలై మాసంలో జరుగుతున్నది. ఈ వన మహోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నా కొన్నిచోట్ల మొక్కుబడికి అన్నట్లు నాటిన మొక్కల్ని పోషించడానికి వసతులు కల్పించడం లేదు. ఇట్టి తరుణంలో ఆయా ప్రాంతాలలో ఉండే రైతాంగం నడుము కట్టుకుని పంటలు వారీగా నాటిన మొక్కల్ని పెంచే బాధ్యత వహిస్తే తప్ప చెట్లు పెరగడంగాని, ఆ తరవాత వర్ష స్థితికి దోహదం ఇవ్వడంగాని జరగడం కష్టం.

వనమహోత్సవ సమయంలో నాటే మొక్కలు చౌక ధరలకు లభింపచెయ్యడం కూడా ప్రభుత్వం చేసే నిర్వాహకమే. అదీకాక సమయానికి కావలసిన నారు మొక్కల్ని కూడా సేకరించి వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం చేకూర్చు సదుపాయాలు ఈ ఉద్యమంలో రైతులు ఇతోధికంగా పాల్గొని పాతిన మొక్కలు శ్రద్ధతో పెంచి ఉద్యమం జయప్రదం చెయ్యాలి.

జూలై మాసం వనమహోత్సవ సమయంతోనే సరుగుడు తోటలు వెయ్యడానికి మంచి అదును. అప్పటికి తొలకరి వానలు పడి ఇసుక, ఇసుక కొడి నేలలు పదునులో ఉంటాయి. మెట్ట నాగలితో రెండు మూడుసార్లు నేల దున్ని సిద్ధం చెయ్యాలి. ఆ తరవాత మూడు నాలుగు అడుగుల దూరంతో ఎకరానికి సుమారు మూడు, నాలుగు వేలు గోతులు తవ్వి మొక్కలు పాతటానికి సిద్ధం చెయ్యాలి. అంతకుముందే దాదాపు ఆరుమాసాలు పెరిగిన నారును గోతికి ఒకటి లేదా రెండు మొక్కలు చొప్పున పాతాలి. వేరు తొడిగి మొక్క-పట్టుబడేవరకు పాతిన మొక్కలకు పుట్టి బిందెలతోగాని, రేకు బిందెలతోగాని ప్రతిరోజూ నీరు పోస్తూ ఉండాలి. వర్షాలు పడినప్పుడు తప్ప ఎండవాసినప్పుడు వారానికి ఒకసారి అయినా పాతిన సంవత్సరం అంతా నీటిపోత అవసరం. ఆ తరవాత కూడా అవసరాన్ని బట్టి మరొక ఏడాది నీటిపోత అవసరం ఉండవచ్చును. సరుగుడు తోట ఎదుగుతున్నప్పుడు మామిడి ఏటా కింది కొమ్మలు నరికి వంటగా విక్రయిస్తారు. అయిదారేళ్లు ఎదిగిన తోటను కొట్టి పంటచెరకుగా ఉపయోగించవచ్చును. తోటు నాటిన రెండు ఏళ్ల తోట దున్ని,వేరుసెనగ, ఉలవ, నువ్వుచేను పెంచి అదనపు ఆదాయం పొందవచ్చును. గుబురుగా పెరిగిన చోట్ల మధ్య మధ్య కొన్ని చెట్లను నరికి తోటలో ఎకరానికి రెండువేల చెట్లు ఉండేటట్లు పలచన చెయ్యాలి. లేకపోతే కర్ర ఊరదు. ఆదాయం ఎకరానికి ప్రస్తుత ధరవరలను బట్టి కర్ర ఒకటికి ఒక రూపాయి ఉంటుంది. అంటే మొత్తం ఆదాయం దాదాపు రెండువేల రూపాయ ఉంటుంది.

సరుగుడు కృషికి ముఖ్యంగా కోస్తాజిల్లాలు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ఉండే తీర ప్రాంతము, అందులోనూ ఇసుక నేలలు బాగా అనుకూలం. ఇసుక నేలల్ని సర్వసాధారణంగా బంజరు భూములుగా వదిలివెయ్యడం కద్దు. వాటిని సాగులోకి తీసుకురావడానికి సరుగుడు కృషి లాభదాయకమైంది. సరుగుడు పెంచిన నేల పైన రొట్టరాలి, చీకటం వల్ల నేల సత్తువ అభివృద్ధి అవుతుంది. ఆ తరవాత అది ఇతర మరియు ఆహారపు పంటల్ని పెంచడానికి యోగ్యంగా తయారవుతుంది.

శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్

సెకండుకు ఆరు కోట్ల బొమ్మలు

పరిశ్రమలు కెమేరాలకు చాలా బాకీ పడి ఉన్నాయి. త్వరలోఇంకా ఎక్కువ బాకీ పడతాయి. పని త్వరగాతెమిలేట్టు చేయుడంలోనూ, ఉత్పత్తి ఖర్చులు తగ్గించే పద్ధతులను రూపొందించడంలోనూ, పని ఆగిపోకుండా చేయుడంలోనూ, ఉత్పత్తిని ఎక్కువ చేయుడంలోనూ, కొత్త పరికరాల వంటి వాటిని కనిపెట్టడంలోను ఫోటో, గ్రాఫిక్, టెలివిజన్ పద్ధతులు ఇప్పటికే చాలా సహాయపడుతున్నవి.

చాలా కార్యాలయాలలో కాగితాలమీద జరిగే పని చాలా ఉంటుంది. ఈ కాగితాలన్నింటినీ భద్రంగా అట్టిపెట్టడం ఒక పెద్ద సమస్య. మైక్రోఫోటోగ్రఫీ పద్ధతిలో ఒక దస్త్రంలోని వివరాలన్నింటినీ చుక్కలుగా మార్చివేసే చాలా కొంచెం చోటులో భద్రం చేయవచ్చు.

కార్యాలయాలలో, విద్యా సంస్థలలో, కర్మాగారాలలో, పరిశోధనా సంస్థలలో కెమేరా ఎంత బాగా ఉపయోగపడేదో లండన్‌లో ఇటీవల జరిగిన 'పరిశ్రమలలో ఫోటోగ్రాఫీ, టెలివిజన్' ప్రదర్శన విశదం చేసింది.

ఈ ప్రదర్శనలోని పరికరాలన్నింటిలోనూ, బ్రిటిష్ ఎటామిక్ ఎనర్జీ అథారిటీ తయారు చేసిన కెమేరాలు ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తవి. వేగంగా ఫోటోలు తీయడానికి ఉపయోగపడే కెమేరాలవి. సినీ కెమేరాలు సాధారణంగా సెకండుకు 100 బొమ్మలు తీస్తవి. కానీ మామూలుగా సెకండుకు 16—24 బొమ్మలు మాత్రమే తీస్తారు. ప్రత్యేకమైన కెమేరాలు సెకండుకు 500 బొమ్మలు తీస్తవి. సాధారణంగా వీటినే వేగంగా ఫోటోలు తీసే కెమేరాలని అంటారు.

కానీ, బ్రిటిష్ అణు శక్తి పరిశోధక నిపుణులు తయారుచేసిన కెమేరాలతో పోల్చి చూస్తే పైన వివరించిన కెమేరాలు నత్తనడక నడిచే కెమేరాలనిపించుతుంది. వీటిలో అధికాధిక వేగంతో ఫోటోలు తీసే కెమేరా సెకండుకు 6,00,00,000 బొమ్మలుతీస్తుంది. పరిశ్రమలలో ఉపయోగానికి ఈ రకం కెమేరాను బ్రిటన్‌లో ఒక సంస్థ త్వరలో తయారు చేస్తున్నది.

ఆటమిక్ ఎనర్జీ అథారిటీ తయారుచేసిన ఈ కొత్తరకం కెమేరాలు చాలా ప్రయోజనకరమైనవని శాంతికాల అవసరాలకు అణుశక్తిని ఉపయోగించే నిపుణులూ, ప్లాస్మాఫిజిక్స్ నిపుణులూ, విమానాల ఇంజన్లను తయారుచేసే నిపుణులూ పరిశ్రమల అవసరాలకు వేరువు పదార్థాలను ఉపయోగించే నిపుణుల వంటివారు చెబుతున్నారు.

తోపాల వంటి వాటిని పేడిచేసినప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది. పేడిచేసే టప్పుడు తోపాలలో వచ్చే మార్పులను సూచించడం ద్వారా అనేకుల ప్రాణాలను ఈ కెమేరాలు కాపాడగలవు. గాజు పరిశ్రమకు కూడా ఈ కెమేరాలు ఈ విధంగా ఉపయోగపడతవి.

బ్రిటన్‌లో పెద్ద పెద్ద విద్యుత్ పారిశ్రామిక సంస్థల తరఫున పరిశోధనలు చేసే వారికి ఆటమిక్ ఎనర్జీ ఆథారిటీ వాలూకు ఆప్టికల్ నిపుణులు సహాయం పడుతున్నారు. రింగ్—అండ్ ట్రాన్సెలర్ పద్ధతిలో పనిచేసే యంత్రాల పని తీరును పరిశీలించేటందుకు సెకండుకు ఒక లక్ష బొమ్మలు తీసే కెమేరాను ఉపయోగిస్తున్నారు. డిజైన్లను మెరుగుపరిచే పద్ధతులనూ, ప్రమాదాలను నివారించే పద్ధతులనూ సూచిస్తవి ఈ కెమేరాలు. ఉత్పత్తిని ఎక్కువచేసే పద్ధతులను కనిపెట్టవచ్చు ఈ కెమేరాల సహాయంతో.



విజ్ఞాన వీధి

సమస్య: తలపైన ఒక చేతితో కొట్టుకుంటూ పొట్టపై రెండవ చేతితో రుద్దుకొనడం.

విధానం: ఒకే సమయంలో రెండు చేతులతో తలపైన కొట్టుకొనడం సాధ్యమే. అలా చేసిన తరవాత, ఒక చేతిని పొట్టపై గుండ్రంగా రుద్దడం, రెండవ చేతితో తలపైన కొట్టుకోవడం—ఈ రెండు పనులు ఒకేసారి చెయడం కష్టం.

ఎందువల్ల? తలపైన చేతితో కొట్టుకొన్నపుడు చేయి ముందు వెనకలకు పోతుంది. రెండు చేతులు ఒకే సమయంలో ఒకే రకం పనిని నిర్వహించగలవు. అలాగే పొట్టపై వర్తులంగా రుద్దడమూ సాధ్యమే. చేతుల నరాలు ఒకే పనిని ఒకే విధంగా నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పడ్డాయి. అందుకు భిన్నమైన పనిచేయడానికి, వాటిచేత అలా చేయించడానికి మెదడు అలవాటు పడలేదు. కాక దృష్టిని బాగా కేంద్రీకరించగలిగితే రెండు పనులు ఒకేసారి చేయుగలం. అలవాటు వలన కూడా రెండు పనులను సాధించగలం.

—జోసెఫ్ బ్రౌన్

జ్యోతిషానికి ప్రాచుర్యం

జాతకఫల మణిమంజరి

[రచయితలు: శ్రీ ఇటూరి అయ్యన్న సంతులు, శ్రీ ఇటూరి షణ్ముఖరావు. మూడు భాగాలు కలిపి 12 రూపాయలు. కాపీలకు: శ్రీ శారదా జ్యోతిష విద్యాపీఠము, మారీసు పేట, తెనాలి.]

ఇటీవలి కాలంలో విద్యాధికులలో సైతం జ్యోతిషంపై ఆసక్తి మిక్కుటమైనదని, కనుక జ్యోతిషశాస్త్రానికి ప్రాచుర్యం లభిస్తున్నదని మూడవ భాగానికి అభిప్రాయం ఇస్తూ శ్రీ బి. వి. రామన్ చెప్పారు. జ్యోతిషంపై నమ్మకం ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోను, ఈ దేశంలోనే కాదు, అన్ని దేశాలలోను ఉన్నదని నా అభిప్రాయం. అయితే విజ్ఞానశాస్త్రాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'జ్ఞాన శాస్త్రాలకు'(అకల్ట్ సైన్సెస్) అవకాశం లేదని ఎక్కడా లేదు. అందునా జ్యోతిషశాస్త్రం కేవలం దృష్టంకాని గ్రహాల బలంతో అదృష్టాన్ని నూర్చి వివేచించేది కనుక, హేతువాదులు నమ్మకపోవచ్చు. కాని ఈనాడు ఈ అదృష్టశాస్త్రాలకు ఆదరణ ఎక్కువగా ఉన్నది. ఆసక్తితో నేర్చుకోనేవారు విశ్వవ్యాప్తంగా ఉన్నారు.

తెలుగులో వెలువడిన జ్యోతిష గ్రంథాలను వేళ్లమీద లెక్కించవచ్చు. అందులో చాలా వరకు పునర్ముద్రణకు నోచుకోనివి, అయినా అలభ్యంకానివి ఉన్నాయి. జాతక గ్రంథాలు, సాముద్రిక గ్రంథాలు మన భాషలో అవసరమైనన్ని లేవనే చెప్పాలి.

ఈ లోటును భర్తీచేయడానికి ఇటూరి సోదరుల జాతక ఫల మణిమంజరి ఉపయోగిస్తుంది. పన్నెండు సంవత్సరాలపాటు గురువులవద్ద నేర్చిన విద్యను, అనుభవంలో గడించిన రహస్యాలను ఇందులో సిద్ధాంతీకరించారు. ఈనాడు సంస్కృతం నేర్వలేనివారికి ఈ శాస్త్రం అగమ్యం. కాని శ్రీ షణ్ముఖరావు గారి గ్రంథం సంస్కృతం రానివారి కోసం ప్రత్యేకించినట్లు కనిపిస్తుంది. శ్లోకాలు వల్లెవేసి, ఫలితాలు చెప్పలేని జ్యోతిష్యులు కొల్లలు. శ్రీ షణ్ముఖరావుగారు దేవీ ఉపాసకులు కూడా. కనుక ఉపాసనాబలంతో, జ్యోతిష విజ్ఞానంతో జాతక ఫలాలను తుచ తప్పకుండా చెప్పగలరు. అలా వారు ఇప్పటికే ఒక లక్ష మందికి చెప్పారు.

జాతక ఫలాలు చెప్పటం వేరు, జాతక చక్రం సరిగా వేయడం వేరు. ఇందులో రెండవదానికి గణితం ముఖ్యం.పంచాంగాలయోగాలుచూడటం వేరు. కనుక గణిత భాగం, ఫల భాగం, యోగ భాగం—ఈ మూడూ మూడు ముఖ్య భాగాలై అవుతున్నాయి. శ్రీ షణ్ముఖరావుగారు తమ జాతక ఫల మణిమంజరి ఈ మూడు భాగాలుగా విభాగించి మూడుగుచ్ఛాలుగా ప్రకటించారు.

మొదటి భాగం కేవలం జ్యోతిషం అంటే ఏమిటి అని కాకుండా, భారతీయ సంప్రదాయం ప్రకారం నిరయణ పద్ధతి ప్రకారం జాతక చక్రం వేయడం, గ్రహాల బలాబలాలు లెక్కించడం చూపించారు. దీనిలోనే బాలారిష్టాలు, మారకం ప్రసక్తి ఎక్కువగా ఉన్నది. అంటేబాలారిష్టాలు, జాతకుని వయస్సు, మారకం నిర్ణయించిగాని, మిగిలిన ఫలితాలు చెప్పరాదని వారి సిద్ధాంతం అయి ఉంటుంది.

రెండవ భాగాన్ని పూర్తిగా ఫల భాగం అని చెప్పవచ్చు. దీనిని నూతన పద్ధతిలో మహారాజ లక్షణాలనుండి సన్యాసి వరకు వివిధ గ్రహస్థితులు ఎట్లా ఉంటే అవుతుందో వివరించారు. ఈ రెండవ భాగం దగ్గిర పెట్టుకుంటే ఎవరి జాతకాలువారు చూసుకుని,ఫలితాలుచూసు కోవచ్చు. రిఫరెన్స్ పుస్తకంలాగా పనికివస్తుంది.

పై రెండుభాగాలను శ్రీ ఇటూరిఅయ్యన్న సంతులుగారు రచించగా శ్రీ షణ్ముఖరావుగారు పరిష్కరించారు. మూడవభాగాన్ని శ్రీ షణ్ముఖరావుగారు స్వయంగా, స్వానుభవంతో కూర్చారు. ఈ భాగంలో ద్వాదశ భావ సమీక్ష ప్రధానమైనది. కాక మిశ్రమయోగాలు, రాజయోగాలు, సంకటు, అనుభవయోగాలు విపులీకరించారు. స్త్రీ జాతకంపై అంగారక ప్రభావంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు.

ఇందులో శ్రీరాములవారి జాతకం, శంకరాచార్యులవారి జాతకంపై, వ్యాఖ్యలుకన్నా, మామూలు మనుషులు, కొందరుయోగజాతకుల జాతకాలు వివరించటం మేలావుండేది.మామూలు మనుషులు ఎవరూ శ్రీరాములవారు, శంకరాచార్యులు కావా లనుకోరు.

శ్రీ షణ్ముఖరావుగారి షష్టిపూర్తి సందర్భంలో వెలువడిన ఈ మూడు భాగాల జాతక ఫల మణిమంజరి వారి అరవైఏళ్ల కృషికీ, అనుభవానికి దర్పణం లాంటిది.

—శార్వరి

మన సారస్వతము

[రచయిత: శ్రీ 'గిరిజా', పుటలు: 90. వెల: రూ. 1—00. ప్రతులకు: శ్రీ గిరిజా ప్రచురణలు, బొడ్డుపల్లివారి వీధి, బాపట్ల.]

విద్యార్థుల ఉపయోగార్థం వ్రాయబడిన పుస్తక మిది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా, తెలుగు సాహిత్యం గురించి ఇందులో సంగ్రహంగా చెప్పబడింది. రచయిత ప్రయత్నం ప్రశంసింపదగిందే. కాని అక్కడక్కడ చిన్న లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి.

నన్నయనాడు 'తెనుగు భాష చాల చిన్నది' అని రచయిత పేర్కొన్నారు. ఎప్పటి కప్పుడు భాష పెరుగుతూనే ఉంటుంది. ఇది సజీవభాషా ధర్మం. కనుక నన్నయనాటి తెనుగు చిన్నదే కాని, మన మనుకునేటంత చిన్నది మాత్రం కాదు. నన్నయకు పూర్వం తెనుగున వెలసిన జైన బౌద్ధ వాఙ్మయం కాల గర్భంలో కలిసిపోయింది. తమిళులుగాని, కన్నడిగులుగాని తమకు అత్యంత ప్రాచీన వాఙ్మయం కలదని సగర్వంగా చెప్పుకునేందుకు వీలు కల్పించినవారు ఈ జైన బౌద్ధులే. దేశ భాషా ప్రియులైన జైన బౌద్ధ రచయితలు తప్పక తెలుగులో కూడా రచనలు సాగించి ఉండాలనటానికి నిదర్శనాలు కనిపిస్తున్నవి. పైగా భాష వ్యక్తీకరణకు ఎప్పుడు ఎప్పుడో మొదలైనది [illegible] కనిపించదు. ఆయన రచన గ్రంథ ప్రవాహంలా సాగిపోయింది. మనకు లభించిన ఈ మొదటి రచన మహా కావ్య గౌరవం గడించుకుంది. అయినా, నన్నయ నాటికి తెలుగు భాష ప్రాథమిక దశలో ఉండేది రాటనడానికి ఇంత కంటె ప్రబల నిదర్శనం ఇంకేం కావాలి? ఒక మహా కావ్యం శూన్యంలోంచి ఊడిపడదు కదా! అనగా, నన్నయ నాటికి తెలుగులో కొన్ని సాహిత్య సంప్రదాయాలు కూడా నెలకొని ఉండాలి. ఈ విషయాలు సంగ్రహంగానైనా పేర్కొని, ఆ తరవాత నన్నయ నాటి తెలుగు చిన్నది అంటే బాగుండేది.

భాష కవితోద్యమం అంటే ఏమిటో వివరించకుండా కవుల జాబితా ఒకటి ఇచ్చారు. ఇటువంటి చిన్న పుస్తకాలలో జాబితా ఇవ్వడం కంటె, ఆయా ఉద్యమాల ప్రధాన లక్షణాలను వివరిస్తే బాగుంటుంది. ఎంత పెద్ద జాబితా ఇచ్చినా, అందులో ఏదో ఒక ప్రసిద్ధమైన పేరు ఉండకపోవచ్చు. ఆధునికుల్ని గురించి ప్రస్తావించేటప్పుడు గిడుగు రామమూర్తి పంతులు, మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి పండిత ప్రభాకరుల్ని స్మరించకపోవడం ఒక లోపమనే భావిస్తున్నాను.

రచన సరళ గ్రాంథికంలో సాగింది. మొత్తం మీద అందరూ చదవదగిన పుస్తక మిది.

సుమనోనందనము

[రచన: శ్రీ భమిడి ఉమామహేశ్వరావధాని. పుటలు: 42. వెల: 75 పైసలు. ప్రతులకు: రచయిత, ముంగండ, (వయా) అంబాజీపేట, తూ. గో. జిల్లా.]

ఇందులో రెండు గుచ్ఛాలు ఉన్నవి. మొదటి దానిలో సర్వాంతర్యామి, చిత్రకారుడు, సినిమా మొదలైన వాటిని గురించి, రెండవ దానిలో భక్త రోహిదాసు, పద్మా మొదలైన వారిని గురించి చేయబడిన రచనలు ఉన్నవి. భాషా విషయంలోనే కాదు, భావ వ్యక్తీకరణలో కూడా కవి సంప్రదాయ విధేయుడు. ఆధ్యాత్మిక దృష్టి గలవాడు. ఈ చిన్న పుస్తకంలోని ప్రతి శీర్షికా ఇందుకు సాక్ష్యమిస్తున్నది. రచయిత దృష్టిలో ఈ కింది గుణాలు గల స్త్రీయే సాధ్వి అవుతుంది:

'అంతి వచ్చినవేళ సఖివు పజ్జను జేరి
(ప్రమదీర్చి సమకూర్పు సంతసంబు

* * *

పతియె దైవంబు పతియె సర్వస్వమనుచు
నిఖిల సుఖదుఃఖముల దోడు నీడయగుచు
క్షీరనీర న్యాయంబున బెలగు సాధ్వి
కన్న బతికెన్న నవ్య భాగ్యంబు గలదె'

ఈ భావాలు ఆధునికులకు పూర్తిగా తాయని చెప్పలేము.

శైలి సరళంగా ఉన్నది. విషయ సూచిక చేర్చడం అవసరం.

పారిజాతము

[రచన: బాలకవి చిపురుల సీతారామశర్మ. పుటలు: 10+58. వెల: రూ. 1—50. ప్రతులకు: విలాసం లేదు.]

దేవీ స్తవము, గర్భిణీస్త్రీలు, రత్నవిలాసము, వెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఏటుకూరి వేంకటనరసయ్య మొదలైన 23 ఖండ కావ్యాల సంపుటి ఇది. రచన ఛందోబద్ధంగా సాగింది.

'వర్షములు సన్నగిల్లె యీ వత్సరంబు
చెప్ప గుంటూరునందు కొంచెమును లేవు
భాగ! వర్షము లేక గుంటూరు ప్రజలు
విసుపు జెందుచున్నారు విభ్రమమున.'

'వర్షాభావము' అన్న శీర్షిక కింద ఉన్న పద్యమిది. వానలు లేనప్పుడు ప్రజలు విసుగు చెందరు. కలత చెందుతారు; దిగులు పడతారు. 'విభ్రమమున' అనడం ఎందుకో? ఖ (లు) వేల్పు, మల్లిఖా (కా) ర్జునా వంటి దోషాలను తరవాతి ముద్రణలోనైనా దిద్దుకోవడం అవసరం.

కొన్ని పద్యాలు ముచ్చట గొలుపుతూ ఉన్నవి ఈ పద్యం చూడండి:

'నీలకంధర! శంకర! నిగమరూప!
పార్వతీనాథ! సద్భక్త పారిజాత!
సకల మునిజన వంద్య! మత్స్వామి! శంభ!
కాలహరణంబులేక సద్గావుమయ్య!'

ముమ్ముందు ఈ రచయిత భావపుష్టి గల ఖండ కావ్యాల వ్రాయుగలరని ఆశించవచ్చు.

—కృష్ణ

నాగార్జునసాగర

నాగార్జునసాగర ప్రాజెక్టు పని పూర్తి అయి, నీరు లభిస్తే 60 వేల ఎకరాలలో వరి పంట సాగు అవుతుంది. అయితే ఆ మేరకు [illegible] పంట తగ్గుతుంది.

పంచాయతీ సమితులు

జిల్లాలోని తెనాలి, వేటపాలెం సమితులు సర్వతోముఖ వికాసం చెందాయి. తెనాలి బాపట్ల, వేటపాలెం, తెనాలి, మంగళగిరి సమితి నిర్వాహకులు కూరగాయల పెంపకానికి ఎరువులు ప్రత్యేకంగా సరఫరా చేస్తున్నారు. చాలా సమితులు స్వంత భవనాలు ఏర్పరచుకున్నాయి.

రసవాద రహస్యము

జూలై 10వ తేదీ ఆంధ్రప్రభ ఆదివారం సంచిక 'కళా సాహిత్య విజ్ఞానవేదిక'లో ప్రచురితమైన 'రసవాద రహస్యము' రచించిన వారు కవిరాజహంస బాలాంత్రపు వెంకటరావుగారు.

—ఎడిటర్

మానవ సభ్యతా చరిత్రలో భారతదేశం వహించిన పాత్ర

ఈజిప్టు, సుమేరు, అక్కాడ్, బేబిలన్, అస్సిరియా, పర్షియా నాగరికతలు నేడు కానరావు. వాటిచిహ్నములను ప్రదర్శనశాలయందు [మ్యూజియములు] మాత్రమే చూడగలము. చారిత్రకంగా చూస్తే మత ప్రాతిపదిక, సహనము, సాత్వికత, అవగాహనగల నాగరికతలు చిరస్థాయిగనుండి హేతువాదము, అధికారము, బర్బరయుతమగు అభివృద్ధి ప్రాతిపదిక కల నాగరికతలు కొంతకాలము మాత్రమే వర్ధిల్లి అంతరించినవి. ఇండియా, చైనా నాగరికతలు ఎనిమిదివందల సంవత్సరములు మాత్రమే వర్ధిల్లిన గ్రీకునాగరికతలతోను, రొమ్మిది వందల సంవత్సరములపాటు వున్నిన రోము నాగరికతతోను, వేయి సంవత్సరములపాటు వున్న బైజంటెయను నాగరికతతోను, పర్షియా ఇండియా నాగరికత నేటివరకు, చైనా నాగరికత కమ్యూనిస్టులు అధికారమును చేపట్టించుకున్నంతవరకు సజీవముగా నున్నవి. పుష్కల పడుచున్నది. ఇండియాను దేశ మనుటకంటె ఉర్వన మనుట సమంజసము. ఇచటి వాతావరణము రసమయము. ఇచట సంప్రదాయము, వెలుగు, శక్తి ద్యోతకమగును. జంబూ ద్వీప మను భావము భగోళము, భరతవర్ష మను భావన సాంస్కృతికము.

భాష, వాఙ్మయము, మతము, సాంఘికాచారములు, ఆర్థిక పునాదులు, నైతిక ప్రతిపత్తి భారతదేశమం దున్నంత సుస్థిరముగ మరె చ్చటను లేవు. వేదములు నిక్షిప్తమై యున్న సంస్కృతభాష నిరుపమానమైనది. దీనిని గ్రీకుభాషవలె పలువిధముల మెలచవచ్చును. దీనికి ల్యాటినుకు గల సంక్షిప్తత తోమసుకు గల బలము, హిబ్రూకు గల ఆధ్యాత్మికసంపత్తి కలవు. బెంగాలులో తొలిత ఏషియాటిక్ సంఘమును స్థాపించిన కలకత్తా హైకోర్టు జడ్జి సర్ విలియమ్ జోన్సు సంస్కృతము పుష్కల పరిపూర్ణతలతో ల్యాటిను, గ్రీకులను అంతస్సిన దని పుగ్గడించిరి. ఇందు సూక్ష్మాతిసూక్ష్మమగు క్లిష్టవిషయములను సున్నితముగను, సహజముగను విపులీకరింపవచ్చును. పురాతనమైనను సజీవముగ నున్నది. వేదమంత్రముల స్వరము, ఉచ్చారణ నేటికిని యథాతథముగ నున్నవి. నేటికిని పండితులు కాళిదాసు, బాణుల శక్తితో గద్యమును, శ్లోకములను వ్రాయుచున్నారు. ఐదువేల సంవత్సరములనుండి కైరో యందలి పిరమిడ్లలోని మమ్మీల సమాధులందు దొరికిన గోధుమగింజలను నీటితో తడిపి పాతగా మొలకెత్తినవి. వాటిలోని జీవకణములు యథాతథముగ నున్నవని తేటతెల్లమైనది. అయితే, అటులనే సంస్కృతభాష వేదకాలమునాటి నుండి నిత్యనూతనముగ జవసత్వములతో దేదీప్యమానముగ ప్రజ్వరిల్లుచున్నదని శాస్త్రవేత్త సి. పి. రామస్వామి అయ్యరుగారు ప్రశంసించిరి.

ఆర్యుల వర్ణాశ్రమ ధర్మమునందు పోటీకి, స్వార్థమునకు స్థానము లేదు. సహజీవనము, సహకారము దీని ప్రాతిపదిక. ఇందు ధనము కాదు, గుణమునకే ప్రాముఖ్యము. ధర్మశాస్త్రకారులు ఈ వ్యవస్థ స్వార్థపరుల చేతులలో పతనమైనది, ఇందు తరతమ భేదములకు తావు లేకుండెను. ప్రజాస్వామిక మనగా అందరను ఒక స్థాయికి దింపుట కాదు. ఆ యా వ్యక్తులకు గల ప్రత్యేకశక్తులను, ప్రభావమును, లోకసంగ్రహార్థము వినియోగించవలెను. ఈ వ్యవస్థ ఎన్నడు యినుపచట్రమువలె నుండలేదు. గుప్తచక్రవర్తులు వైశ్యులు. మౌర్యులు శూద్రస్త్రీ యగు మురసంతానము. చాణక్యుడు చంద్రగుప్తునకు పట్టాభిషేకము చేసెను. విద్యారణ్యులు మునలమానులుగనున్న హరిహర బుక్కరాయలకు హిందూమతమిచ్చి విజయనగర సామ్రాజ్యమును స్థాపించెను. శూద్రుడగు శివాజీ ఛత్రపతి అగుటకు ఎట్టి అడ్డంకులు రాలేదు. ఈ ఉదాహరణలు మచ్చుకు మాత్రమే.

చట్టబద్ధమగు పరిపాలన భారత రాజ్యతంత్రమునకు పునాది. ఐతరేయ బ్రాహ్మణము ప్రకారము రాజు నెన్నుకొనవలెను. రాజును ప్రజ లెన్నుకొనినట్లు అథర్వవేదమందు కలదు. ధర్మానుసారము పాలించురాజే దైవాంశసంభూతుడని, రాజు నరదేవతగని దేవతకాదని శుక్రనీతియందు చెప్పబడియున్నది. ధర్మము రాజని బృహదారణ్యకోపనిషత్ ఘోషించుచున్నది. బౌద్ధ శ్రుతి ప్రకారము రాజు గణదాసుడు. అనగా సంఘసేవకుడు. గణితశాస్త్రమునందు పూర్ణానుస్వారమును, దశాంశపద్ధతి కనిపెట్టినది భారతీయులే. ఇందు లీలావతిన్యాస మద్వితీయమైనది. ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేదమునకు మూలపురుషులు. మన జ్యోతిషము, ఖగోళశాస్త్రము ఆధునికమైనవి.

సంగీతము, నృత్యము, నాటకలు, చిత్రలేఖనము, శిల్పము భారతదేశమందు వన్నెకెక్కినవి. ఇచట కళలు నిత్యజీవితముతో పెనవేసుకున్నవి. వివిధస్థాయిలలో ప్రతిబింబించుచుండుటయూ మచ్చుటగా నుండును. ఇవి స్వతంత్రములు కాక సంపుటములు. ఇచట కళ జీవితముతోను, సంతోషము తెలివితేటలతోను అందము నీతితోను, తన్మయత్వము దైవానుభూతితోను పెనవేయబడినవి. కళామయమగు జీవితము సరళముగను, సుఖప్రదముగను వుండును. భారతకళలో సగభాగము మాత్రము దేశమందు ద్యోతకమగునని సర్ జాన్ మార్షల్ వ్యాఖ్యానించెను. భారతకళను గురించి పూర్తిగ తెలిసికొనవలెనన్న మధ్యఆసియా, చైనా, జపానులకు వెళ్ళి చూడవలెను. అది టిబెట్టు,

శ్రీ పంతంగి రాజేశ్వరరావు

బర్మా, సయాములందు ప్రజ్వరిల్లినది. కాంబోడియా, జావా లందు పుష్పతస్థాయి నందుకున్నది. మలయా, ఇండో—చైనాలలో పరిణతి నొందినది. ఆ యా దేశములందు బౌద్ధ మత వ్యాప్తితో భారతకళకూడా దశదిశలందు వ్యాపించినది. బలిద్వీపమందు హిందూమతము చాతుర్వర్ణ్యముతోసహా నేటికిని యథాతథముగ వర్ధిల్లుచున్నది. నా రచట మాతన శైలిని నృత్యమునుకూడా రూపొందించి ప్రపంచదృష్టి నాకర్షించిరి. ఫ్రెంచి విద్వత్‌శేఖరులగు సిల్వియను లెవి చెప్పినట్లు పెర్షియానుండి చైనా సముద్రము వరకు, సైబీరియానుండి జావా వరకు భారత సంస్కృతి వ్యాపించినది. నేటికిని అచట వివిధరంగములలో భారతదేశపు ముద్ర స్పష్టముగ నున్నది. ఒకవిధముగా చూచిన ప్రాచ్యదేశములకు విజ్ఞానభిక్ష పెట్టినది భారతదేశము.

భారతదేశమందు ఆదినుంచి స్త్రీలకు ప్రత్యేకస్థానం గలదు. పత్ని అనగా భర్తతో సమానహక్కు కలది. గృహిణి లేని గృహము ఉండజాలదు. కన్య అనగా అవివాహితమాత్రమే గాక తన భర్తను ఎంచుకునే హక్కు కలది. వ్యక్తురాలైన మూడు సంవత్సరములలోపున తలిదండ్రులు వివాహముచేయనిచో కన్య తనభర్తను తానే ఎన్నుకొనవచ్చును. బాల్య వివాహమును ప్రోత్సహించిన మనువ్యతిరేకులు సహితము కన్యలవివాహితలుగ నుండుట నామోదించెను. ఎచట స్త్రీలు పూజింప బడుదురో అచట దేవతలు సంతోషించెదరు. వారు గౌరవింపబడనిచోట అంతయు చెడును. సన్యసించిన శంకరాచార్యులు సహితము మాతృశ్రీ మరణశయ్యపై నుండగా వచ్చి పరిచర్యలు చేయుటయేగాక దహనసంస్కారము కూడా చేసెను. తల్లితర్వాతనే తండ్రి, గురువు, రాజు. తారకమంత్రమును స్త్రీద్వారానే ఉపదేశము పొందవలసియున్నది. దేవీమాహాత్మ్య ప్రకారము జ్ఞాన, విజ్ఞానములు శక్తి స్వరూపములే. రామాయణమందు చెప్పబడినది సీత యొక్క మాహాత్మ్యమే. భార్యా భర్తల నడుమ వుండవలసినది భావబంధన ప్రేమగాని మోహము కాదు. మహాకవియగు కాళిదాసు కుమారసంభవమందు తపస్సు యొక్క ఆవశ్యకతను, ప్రేమయొక్క పవిత్రతను, మాతృత్వముయొక్క ఔన్నత్యమును యుక్తియుక్తముగ చిత్రించియున్నారు. వేదఋక్కులను నిర్వచించిన తొంబది తొమ్మండుగురు ఋషులలోను ఇరువది ఏడ్గురు స్త్రీలు. తొలుత స్త్రీలకు సహితము ఉపనయనార్హత యుండెను.

ఉన్నతస్థాయి నందుకున్న స్త్రీలు పెక్కుమంది కలరు. అందులో ముఖ్యురాలు వేద ఋక్కులను కూర్చిన లోపాముద్ర. ఉపనిషత్ యుగమందు గార్గి, మైత్రేయి ఋషులు దేరిరి. రామాయణ మహాభారతములందు సర్వతంత్రస్వతంత్రులగు రాణులు, నాయకురాండ్రుకలరు, సీత, సావిత్రి, ద్రౌపది, శకుంతల, గాంధారి భావితరములకు ఆదర్శప్రాయులైరి. అనసూయ, అరుంధతి నేటికిని పాతివ్రత్యమునకు గీటురాయిగ నున్నారు. స్త్రీసాధువు అగు శబరి, స్వయంప్రభ, మహావేదాంతి యగు ఉభయభారతి చరిత్రలో శాశ్వతమగు స్థానమును సంపాదించిరి. బౌద్ధ యుగమందు గోపగౌతమి, సుప్రియ, కిసగౌతమి, అంబపాలి, సంఘమిత్ర స్త్రీ పరివ్రాజికలుగ ప్రసిద్ధి గాంచిరి. మరియు పేరు ప్రఖ్యాతులులేని స్త్రీలెందరో మానవజాతి భవితవ్యములు తీర్చిదిద్దిరి. పునాదిరాళ్ళవలె వారు పైకి కనిపించరు. సంఘమందు శాంతి సౌఖ్యములకు వారు మూలకందము. వారికి చదువు లేనప్పటికి సంస్కారము కలదు. క్షణభంగురమగు సుఖములనాశించెడువారికి సమదృష్టి యుండదు. విదుషీమణులు సప్తములద్వారా గుణపాఠములను నేర్చుకుని సుఖించెదరని ద్రౌపది సత్యభామతో చెప్పెను. అణుయుగములో సహితము నిగ్రహమునకు భక్తిశ్రద్ధలకు గల విశిష్టమగు స్థానమును గుర్తించి గౌరవించుట శ్రేయోదాయకము.

విద్యనుగురించి నాగరిక జాతులు భిన్నాభిప్రాయములను వెలిబుచ్చిరి. విద్య విజ్ఞానయుతముగను, రసాత్మకముగను వుండవలెనని గ్రీకులు విశ్వసించిరి. పౌరధర్మనిర్వహణము దేశభక్తి మాత్రమే విద్య యని రోమనుల నమ్మిక. విద్యవలన శరీరమును, మేధస్సును పెంపొందింపవచ్చును. గ్రీకులు మేధస్సును పెంపొందించిరి. స్పార్టనులు శారీరకబలమును వృద్ధిపరచిరి. యుద్ధమునతో గ్రీకులను స్పార్టనులు జయించిరి. కాని చరిత్రలో గ్రీకులకుగల స్థానము స్పార్టనులకు లేదు. భారతదేశమందు విద్య, జ్ఞాన విజ్ఞానముల సముచ్చయము, అందులో ఆత్మవిద్య ముఖ్యము. లౌకికవిద్యకూడా అందుకు దోహదకారిగ నుండవలెను. ఓంనమాలు నమశ్శివాయ అను పంచాక్షరిని స్ఫురింపజేయును. గురుకులవాసమందు విద్యార్థులందరు భిక్షాటనచేసి శుశ్రూషచేయవలెను. కృష్ణ కుచేలు లిందుకు తార్కాణము. అన్నిటికిని పునాది బ్రహ్మచర్యము. తైత్తిరీయోపనిషత్ వాక్యప్రకారము విద్య సర్వతో ముఖమైనది. విద్యవలన వినయము, వినయమువలన పాత్రత, పాత్రతవలన ధనము, ధనమువలన ధర్మము, ధర్మమువలన ఐహికాముష్మిక సుఖములు కల్గును. విద్యవల్ల వివేకము, విమర్శనాపటిమ, ప్రజ్ఞ, కరుణ పెంపొందవలెను. నలంద విశ్వవిద్యాలయము జాతీయసంస్థ గనేగాక అంతర్జాతీయసంస్థగ కూడ రూపొందినది. ఏడవ శతాబ్దమందచట ప్రధానాచార్యుడుగ నున్నది కంజీవరమునకు చెందిన తమిళ విజ్ఞానవేత్త. జినమిత్రుడు ఆంధ్రదేశమునుండి, శీలభద్రుడు అస్సామునుంచివచ్చిన ఆచార్యశ్రేష్ఠులు. అచట వివిధదేశముల నుండి వచ్చి విద్య నభ్యసించెడువారు. రవీంద్ర కవీంద్రుడు శాంతినికేతనం దీ సంప్రదాయము ననుసరించెను.

యదార్థమగు సంస్కారమందు అహంభావమునకు, అహంకార మమకారములకు ఆస్కారములేదు. రాగద్వేష రహితముగా, భేద భావములతో నిమిత్తములేకుండ ధర్మాధర్మ

(మిగతా 8 వ పేజీలో)

శ్రీ. శే. బాలగంగాధర్ తిలక్

నీవు చావడం ఏమిటి "తిలక్"
మేము బ్రతకడం ఏమిటి?
కొత్తపు జగత్తులో
కనకాలు పండించే వాణివి
కమ్మని కథలు చెప్పి
కలలు కల్పించే వాడివో
[illegible]రిన కలలా
[illegible]రిపోయా వేం? తిలక్
నీవు చావడం ఏమిటి !!
నీవు లేనిది విజంలాంటి అబద్ధం
చేదు విషంలా మింగేస్తున్నాము !
నిజంగా నీవులేవూ !
నీ నాలుగు నాక్యాలు చాలు
నాల్గుకోట్ల మధ్య
నీ పేరు లెక్కించడానికి
తళుక్కున మెరుస్తున్నకాలంతో
చుక్కలనే వాయువయి
పోయా వేం తిలక్ !
కన్నుల్లో—గ్రూపులు అంటూ [లేక]
సాహిత్య రాజకీయంలో,
ఏ పాలు అంటూ పంచుకోక
కచ్చిగా నిలబడ్డావు !
సన్నగా మాయమయ్యావేం తిలక్!
ఫ్లాబిన్ పక్షిలా
ఉలిసిపోయావనుకున్నా
తిరిగివస్తావన్న ఆశ మాకేది? తిలక్!
మారుతున్న కాలంలో
రేగుతున్న హృదయంతో
గడుస్తున్న జీవితాలను చూడలేక,
టిక్కెటులేని రాకట్టులో
జేరుకున్నావా...చుక్కలసీమకు...
చక్కని బాటకు...
అంతేనా...తిలక్ !

—గంగుల బుచ్చిరెడ్డి

మలయా పర్యటనానుభవాలు

II

కౌలాంపూరులోను మలయాదేశపు పల్లెలు చూడ ముచ్చటగావుంటాయి—రోడ్డుపొడుగునా ఒకటి రెండు మైళ్ళు ఉంటుందిపూరు. అన్నీ బల్లకూర్పు బంగళాలు— స్తంభాలపై కట్టబడి వుంటాయి. కిటికీలకు ఇనుపచువ్వ లుండవు—ఇంటిక్రింద కోళ్ళు, పశువులు— ఇంటిముందు పూలమొక్కలు— ఇంటి వెనుక సాలము, వ్యవసాయము—అదొక స్వయంసమృద్ధమైన కుటుంబవ్యవస్థ. చోరభయమెరుగని ప్రశాంత వాతావరణం—మలయా పల్లెలు బట్టలుకూడా పూలతో, లతలతో అతి రమణీయంగావుంటాయి. పూలతోటలో వారు తిరుగుతూవుంటే మనిషెవరో చెట్టేదో తెలుసుకొనుటకూడా కష్టమే. వారు మతానికి తురకలైనా ఎన్నో హిందూ సాంప్రదాయాలు వారి ఆచార వ్యవహారాల్లో పాతుకుపోయాయి. ఆంధ్ర, పల్లవ రాజన్యులు ఆ దేశంలో శాశ్వతమైన సంస్కృతి ముద్రలెన్నో వేశారు. అవి ఈ నాటికి చెక్కుచెదరకుండా నిలిచి పోయాయి. మన తోలుబొమ్మలవాళ్ళ భారత రామాయణాలు నేను సింగపూర్‌రాఫిల్సుమ్యూజియంలో చూచి ఆశ్చర్యపోయాను. ముస్తఫా భార్యను "శ్రీపార్వతి" అని పిలుస్తారు. మలయా భాషలో "గజ" వంటి సంస్కృతపదాలెన్నెంతో ఉన్నాయి.

మలయా దేశంలో ఉమ్మడికుటుంబ వ్యవస్థ ఇంకా పరిపూర్ణంగా వుంటుంది. [illegible] వారు ఒకే కుటుంబీకులు—"సుబాహు" లో ఒకే పేరుతో పది పన్నెండు [illegible] బాలు పెరుగుతావున్నాయి. నేను లోపలికి వెళ్ళి చూచాను. పైకి మామూలు [illegible] జాతిక ఉన్నట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళ ఒకటైలు వెళ్ళాను—చివరకు [illegible] దలలోకిపోయి వెళ్ళ అక్కడ లభించిందా యిల్లు—అది రెండంతస్తుల ఇల్లు. ఎన్నో వందల వత్సరాలనాటి కుర్చీలు, బల్లలు, దిన్నె చెపినట్టు నిగనిగలాడుతూవున్నాయి. ఒక ముసలమ్మతో సంభాషణ సాగించాను భుజాల సహాయంతో. ఆ యింట్లో మూడువందలమంది ఉండేవారట సమష్టి కుటుంబంగా—" ఇప్పుడేమయింది? పెళ్ళికాగానే పెళ్ళాన్ని చంకవేసుకుపోవడమే! ఈ యింట్లో ఉండేమనుషులే కనపడటంలేదు" అంటూ ఒక దీర్ఘ నిశ్వాసం విడిచింది ముసలి. సమష్టి కుటుంబవ్యవస్థ నాగరికతలో ఏవిధంగా కరిగిపోతుందో చూపుటకు ఇదొక ఉదాహరణ.

మేము మలయాలో వుండగా జవహర్‌లాల్ నెహ్రూగారు మలయాపర్యటించడానికివచ్చారు. అప్పుడాయన ప్రధానమంత్రికారు. కాంగ్రెసు నాయకులు మాత్రమే. ఐనా లార్డుమౌంటుబాటన్ ఆయనకు రాజ లాంఛనాలతో ఘన స్వాగత మిచ్చారు. మలయా దేశీయులందరూ వారితో వారి కష్టసుఖాలన్నీ చెప్పుకున్నారు. ఒకనాడు కౌలాలంపూర్‌లో ఒక ఇండియన్

డాక్టర్ శంకర శ్రీ రామారావు

డాక్టర్‌బంగళాలో మకాం చేసివున్నారు నెహ్రూ. ఆయన వెంట ఆయన బావమరది హాథీసింగ్ కూడా వచ్చారు. వారితో నాకు పరిచయమయింది. వారిని కారులో తీసుకువెళ్లి ఊరంతా చూపించాను. ఆ రోజంతా నెహ్రూగారితో ఆ బంగళాలో గడిపాను. వచ్చేజనం పోయేజనం ఆ ఇసుకవేస్తే రాలకుండా వున్నారు. ఐ. ఎన్. ఏ. వారంతా పరివేష్టించి ఉన్నారు. ఒక ఇరవైమంది నాటుకోటు చెట్టియార్లు డెప్యుటేషన్‌గా వచ్చారు నెహ్రూగారివద్దకు. సోఫాలు వేసి ఉన్నాయి. అందరూ కూర్చున్నారు. నేను నెహ్రూగారి వెనకాల ఒక కుర్చీలో కూర్చున్నాను. చెట్టియార్లు [illegible] ఆర్భాటంగా తమకు కలిగినవస్తాలన్నీ ఏకరువు పెట్టారు. సిగరెట్టు తరువాత సిగరెట్టు విరామంలేకుండా కాల్చేస్తూ అతి శ్రద్ధగా విన్నారు—అంతావిని వారన్నమాట"బ్రిటిష్‌వారిని ఇండియానుంచి పొమ్మని మనమెందు కంటున్నాం?" అందరూ తెల్లపోయారు—గుండెలో ఏదో పట్టుకున్నట్టయింది నాకు— "కోటలిజమ్ అంటే ఆయనకు గిట్టదు—అది నల్లది కానీ, తెల్లది కానీ—కత్తి విసిరినట్టు విసిరిన ఆమాట నాస్మృతి పథంలో నిలిచి పోయింది. న్యాయం ఆయన ప్రకృతిలో ప్రధాన వస్తువు.

మలయాలో మా తండ్రిగారి తద్దినం పెట్టవలసి వచ్చింది. అది అంతవరకూ ఎప్పుడూ మానలేదు. నా భారతదేశ పర్యటనలో ఒకసారి అయోధ్యలో పెట్టవలసి వచ్చింది. యథావిధిగా పెట్టాను. మరి ఈ దేశంలో అది సాధ్యమా?? ఆరోజు "అలర్‌గాజా"అన్న చిన్న పట్టణంలో కాలు పెట్టాను. అక్కడొక నెల రోజులు మకాంగా ఉండి చుట్టుపట్ల ప్రదేశాలవారి కందరికి వైద్య సహాయం అందించాలి. జిల్లా కలెక్టరు, శ్రీ లింగ్ అని జ్ఞాపకం వచ్చి స్వాగతమిచ్చి బంగళాలో నను దింపివెళ్ళి పోయాడు. నాసిబ్బంది అంతా దిగి, సామానులు దింపి, ఎవరి పనులలోవారు నిమగ్నులైవున్నారు. నేను స్నానంచేసి పోర్టికోలోకూర్చుని ఎల్లుండి తద్దినం సంగతి ఆలోచిస్తున్నాను—ఇంతలో ఒక వృద్ధుడు, షుమారు డెబ్బదెనుబదిఏళ్ల వయస్సుండవచ్చు—విభూతిపిండికట్టు, గూడ కట్టు, పైన తువ్వాలు, బ్రహ్మవర్చస్సు వచ్చి"నమస్కారం"అంటూనాముందుకుర్చీలో ఆసీనుడయ్యాడు. నాకు మతిపోయింది.ఎవరీ వ్యక్తి! ఈ దేశంలో ఇంత విస్మయముడా?? నేనింకా తెప్పరిల్లనేలేదు. ఆయన గుంగుబాతమిళ భాషలో ఆయన చరిత్ర అంతా చెప్పుకుపో తున్నాడు. ఆయన కుమారుడు దొరస్వామి కలెక్టర్‌కు పి. ఏ. వారు పది సంవత్సరాలనుంచి ఆదేశంలో వున్నారు. నా బంగళా పక్కనె యింటి [illegible]. ఈ విషయం ఆయన అదివరకే విన్నాడట. ఇంతలో దొరస్వామి అయ్యర్‌రానే వచ్చాడు. వస్తూనే నమస్కరించివింతో పూర్వ [illegible] సమాచారాలడిగి, [illegible] ఏమి కావాలని అడిగాడు. [illegible] చెప్పాను. "అదెంతపని—[illegible]. అంతా నేను ఏర్పాటు చేస్తాను" అని ఎంతో ఉత్సాహ పడ్డాడు. [illegible] దేశం నాలుగు మూలలనుంచి [illegible] బ్రాహ్మలు వచ్చారు. మంత్రోక్తంగా [illegible]. ఆ దేశంలో దొరికే [illegible] దొరస్వామి. ఆయన భార్య [illegible] చేశారు. మావంటి [illegible] ఏమీ పనిచెయ్యనివ్వలేదు [illegible].

[illegible] పదార్థాలు, పెండ వంటలు చేశారు. పెద్ద పెద్ద అరిటాకులలో వడ్డించారు. [illegible] కూర్చుని భుజించారు. మా తండ్రిగారి తద్దినంపెట్టినదూ ఇంత వైభవంగా జరుగలేదు. సాధారణంగా నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు చేయడమే మామూలు. ఇన్ని పదార్థాలు ఎప్పుడూ చేయలేదు. అది వారి ఉత్సాహం, మా తండ్రి గారి [illegible] ప్రభావం. ఆయన మహాభోజన [illegible] తరువాత [illegible] ప్రభావం. పొందింది ఈ విధంగా.

మెర్సింగ్ పట్టణంలో దిగాను. అంతకుముందే అక్కడి కలెక్టర్‌కుఫోనుచేసి ప్రోగ్రామ్ పంపాను. అతని బంగళాముందు కారుఆగింది. అతను మరొక బ్రిటిష్ ఉద్యోగి కూర్చునిపానీయము సేవిస్తున్నారు. నాకారు చప్పుడు విని పోర్టికోలోకి వచ్చాడు. అతను చాలాపొగరుబోతని, నల్లవాళ్ళంటే అతనికి అసహ్యమనీ విన్నాను. నా సంగతి అతనూ విన్నాడు. కొంచెం ఏహ్యమీద ఉన్నాడు. నేను కార్లో కూర్చుని ప్రశ్నాను. "డాక్టర్‌గారూ! ఈ వూళ్లోఎక్కడా ఖాళీ బంగళా దొరకలేదు—మరి మీపని ఎలా సాగుతుందో!"అన్నాడు.చేతులుత్రిప్పుకుంటూ "అలాగైతే మీబంగళాలోనే మకాంచేస్తాను. వస్తుసామగ్రిఅంతా నాదగ్గర వుంది, మీరేమీ చేయనక్కరలేదు"అంటూనా టాలుకా కారులోంచి దిగాను. సామాను దింపమనిమా సిబ్బందికి చెప్పిసగ చేస్తూ—దొర ఉంగారుపడ్డాడు. గబగబ వచ్చి "వద్దు వద్దు వుండండి దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. నేనిప్పుడే వస్తాను"అని కార్లో వెళ్లి పోయాడు. కాస్సేపటికి తిరిగివచ్చి వస్తూ, నా సిబ్బందిని వెంటపెట్టుకు వెళ్లి ఒక చక్కనిబంగళాలోవిడిది చేయించాడు. మూడు వారాలు దిగ్విజయంగా సాగింది అక్కడ నాకార్యక్రమం.బ్రహ్మాండమైన విడ్కోలు విందిచ్చి వీడ్కోలుపలికాడు. కలెక్టర్ లేచిఉపన్యసించాడు. అతనిలో కలిగిన మార్పు నన్నుపులకితుణ్ణి చేసింది. "నేను 18 సంవత్సరాలు క్వెట్టాలో పని చేశాను. కాని ఎప్పుడూభారతీయులతోకలిసిమెలిసి సంచరించలేదు. వారంటే ఏదోఒకవిధమైన ఏహ్యభావం. డాక్టర్ రావ్ ఇక్కడకు వచ్చేవరకు అదేభావంతో వున్నాను. డాక్టర్‌రావ్‌నాకు కనువిప్పు కలిగించాడు. కులమత వర్ణ జాతి భేదాలు ఎంతమాత్రముపాటించకుండా, అచంచలమైనకార్యదీక్షతో, నిండు ప్రేమతో, తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్యం చేయకుండా, నిర్విరామంగా వేనవేలు రోగ పీడితులకు వారు చేసిన సేవ, భారతీయ సంస్కృతివైభవాన్ని వివరిస్తూ వివిధ విషయాలపై వారిచ్చిన ఉపన్యాసాలు, బ్రిటిష్ వారు భారతదేశానికి చేసిన మేలుకీళ్లనుఉన్నది ఉన్నట్టు నిర్మొగమాటంగా నిష్కల్మషహృదయంతో విమర్శిస్తూ మా యూరోపియనులమధ్య వారు చేసినప్రసంగాలు, నామనస్సును ప్రక్షాళనచేసి భారతీయులంటే ఒక విధమైన గౌరవ భావాన్ని కలుగజేశాయి. అందుకుగాను వారికి నేనుఎప్పుడూ కృతజ్ఞుణ్ణి"అని ముగించాడు.అతనిలో కలిగిన ఈ పరివర్తన అందరికీ విభ్రాంతి కలుగ జేసింది. నేను ఇండియాకుతిరిగి వచ్చిన చాలా రోజులకు ఇంగ్లండు నుంచినాకొక ఉత్తరం వచ్చింది. అది అతడు వ్రాసిందే. ఆనాడు అతనికి కలిగినది కేవలం ప్రసూతివైరాగ్యం వంటిది కాదు. శాశ్వతమైన మార్పు.

ఉదయం డ్రాయింగ్‌రూమ్‌లో కూర్చొని కాఫీ పుచ్చుకుంటున్నాను.బ్రహ్మచారి కైలాసం అను పేరుగల రామకృష్ణ మిషన్‌కు సంబంధించిన వ్యక్తి వచ్చాడు. ఆయన ఐ.ఎన్.ఏ. లోనుభాష్ బోస్‌తో కలసి పనిచేసిన వ్యక్తి. నడివయస్సు. లేత కాషాయ వస్త్రాలు. పలుచటిచామన చాయ దేహం. కొంచెం పొడగరి. ప్రపంచాన్ని కాచి వడబోసిన వ్యక్తి వలె కనిపించాడు. "జయహింద్"అంటే "జయహింద్" అని

[మిగతా 8 వ పేజీలో]

హుక్కా పీల్చే దొరసానులు

క్రీ.శ. 1808 సంవత్సరము ఫిబ్రవరి 24 కలకత్తా గెజెట్ పత్రికలో నీ క్రింది ప్రకటన ముద్రింపబడి యున్నట్లు యూసఫ్ ఆలీ'కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా' 47 వ పుటలో కలదు.

"సెక్. మేకే అను పేరుగల నేను హుక్కా పొగాకు మంచి సువాసన కలిగింపగల ఒక రసాయనమును తయారుచేసితిని. సంగతి ఇక్కడ నివసించు ఇంగ్లీషు పెద్దమనుష్యులకును, దొరసానులకును మనవి చేయుచున్నాను."

ఆ కాలములో దొరసానులు కూడా హుక్కా పీల్చు ఆచార ముండెను. హుక్కా అనునది సుగంధ ద్రవ్యములలో కలిపిన పొగాకుపొగను నీటిలోనుండి పీల్చుటకు వీలైన ఒక సాధనము. దానికి కొన్ని అడుగుల పొడుగుగల గొట్టముండెను.

1774 మొదలు 1785 వరకు గవర్నరు జనరలుగా నుండిన వారన్‌హేస్టింగ్సుగారును, ఆయన భార్యయును నృత్యవాద్యములతోడి విందు నేర్పాటుచేయుచుపంపిన 1.10.1779 తేదీకల ఆహ్వానపత్రికలో మరుసటి గురువారము రాత్రి 8 గంటలకు నృత్యగానములు ప్రారంభమగుననియు, ఆహ్వానింపబడిన అతిథులు తమ హుక్కా బర్దారు అను సేవకుని తప్ప, ఇతర సేవకుల నెవ్వరిని తీసుకొనిరా నక్కర లేదని వ్రాయబడి యుండెనని టి. జి. పి. స్పియర్ వ్రాసిన 'నవాబు' అను గ్రంథములో పేర్కొనబడినది.

శ్రీ దిగవల్లి వెంకటశివరావు

క్రీ. శ. 1760 నుండి హిందూదేశములో నివసించు పాశ్చాత్యులలో హుక్కాపీల్చు అచారము బాగుగా ప్రబలి యుండెను. వంగ రాష్ట్రమునం దొక డచ్చి వర్తక కంపెనీ డైరెక్టరుకు చేసిన విందులో భోజనముల బల్లపైన అతిథి యెదుట నొక హుక్కాగొట్టము అమర్చబడెనని స్టావోరినస్ 1769 లో వ్రాసి యున్నాడు. అప్పటినుండి ఈ ఆచారము పాశ్చాత్య స్త్రీలలో కూడా వ్యాపించెను. ఒక పురుషుని యెడల గౌరవము చూపదలచిన స్త్రీ యతని హుక్కాను తాను పీల్చుట యొక మర్యాద అయ్యెను. అయితే, అప్పు డా పెద్దమనుష్యుడు తన హుక్కాగొట్టమునకు చివర నోటిలో వుంచుకొను పాత వెదురుపీకను తీసివేసి యొక క్రొత్త దంతపు పీకను గాని, వెదురు పీకనుగాని అమర్చి ఆమె కిచ్చును.

ఇట్లు హుక్కాపీల్చు ఆచారము చాలా సంవత్సరములు అమలు జరిగెను. దొర లీ హుక్కాలను ఇంగ్లాండుకు కూడా తీసుకొని పోవసాగిరి. స్కాట్లండులో నొకదొరసాని హుక్కాపీల్చుటను గూర్చి బర్నెల్ యనునతడు పేర్కొని యున్నాడు. 1840 లో కూడా కొందరు దొరలు కలకత్తాలో హుక్కాను పీల్చుచుండిరి. 1860 నాటికి మద్రాసులో హుక్కాలు పీల్చు దొర లింకను ఆరుగురు ఉండిరని కర్నల్ యూల్ దొర వ్రాసినాడు.

అయితే, ఇది చాల ధనవ్యయకారణమైన ఆచారముగ నుండెను. ఈ హుక్కా సామాను కగు ఖర్చుగాక దానినితయారుచేయుటకు ప్రత్యేకముగా హుక్కా బర్దార్ అను నొక సేవకుని పెట్టుకొనవలసి యుండును. అందువలన నీ ఖర్చు భరింపలేక కొంద రీ అలవాటు మాను కొనిరి. క్రమక్రమంగా దొరలు పొగచుట్టలను పీల్చుట ప్రారంభించిరి. తక్కినచోట్లలో వారలు హుక్కాపీల్చు ఆచారము తగ్గినప్పటికిని హైదరాబాదు సంస్థానమునందు పనిచేయు దొరలు మాత్రము మానలేదు.

తారాబలం-చంద్రబలం

17—7—66 మొదలు 23—7—66 వరకు

గ్రహస్థితి

మేషంలో రాహువు, మిథునంలో గురు, కుజ, శుక్రులు. కర్కాటకంలో సూర్య బుధులు. తులలో కేతువు. మీనంలో, శని. మిథున,కర్కాటక, సింహ,కన్యలలో చంద్రుడు. 20—7—66 పుష్యమి కార్తె ప్రవేశం. ఈ కార్తెయందుకూడా అల్పవృష్టియేకాని, సస్యానుకూలమగు వర్షములుండవు. ఈ వారం నుంచి పసుపుకు, ధర క్రమంగా పెరిగే సూచన లున్నవి.

మేషం

[అశ్వని, భరణి, కృత్తిక 1పా.]

ప్రస్తుతం, గ్రహసంబంధమైన బాధకాలను చక్కబెట్టుకొనుటలోనే, కాలాన్ని ఎక్కువగా వినియోగించవలసి వస్తుంటుంది. అయితే శ్రమకు ఖర్చుకు తగిన ప్రయోజనం పొందకలుగుతారు. వృత్తి వ్యాపార కార్యకలాపాలలో విశేషప్రయోజనం సాధించలేకపోయినా నిరుత్సాహపడవలసిన పరిస్థితి కలుగదు. ఏదో విధమగు డబ్బు సమయంలో చేతికందుచు అవసరములు గడచిపోచుంటవి. 17—18 తేదీలలో కార్యసిద్ధి—ధనలాభము సమకూరు ను.

వృషభం

[కృత్తిక 2,3,4పా.,రోహిణి, మృగ.1,2పా.]

గ్రహస్థితి చాలావరకు బాగున్నది. వృత్తి వ్యాపార కార్యకలాపాలన్నీ మిగుల ప్రోత్సాహకరంగా సాగిపోచుంటవి. ఆదాయం పెద్దగా పెరుగకపోయినా, అవసరము లకు లోటుండదు. కళాసాహిత్య వైజ్ఞానిక విషయాలలో మీ ప్రతిభకు తగిన గౌరవ సమ్మానాలు సమకూరుతవి. కుటుంబ ఖర్చులు పెరుగుతవి. ప్రసంగాలలో ముందు తొందరపడి, పిదప పశ్చాత్తాప పడవలసిన పరిస్థితి కలగకుండా చూచుకొనండి. 19—20 తేదీలు వృత్తిలో అనుకూలం, గౌరవం ఘనత లభిస్తవి.

మిథునం

[మృగ.3,4పా.,ఆర్ద్ర,పున.1,2,3పా.]

ఇంతకుముందుకన్న మీ పరిస్థితి అన్నివిధాలా ప్రోత్సాహకరంగా వుంటుంది. సంకల్పించినపనులన్నీ సంతృప్తికరంగా నెరవేరుతవి గొప్పవారి పరిచయ సహాయములు సమకూరుతవి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలించి గౌరవ, ధనలాభములు లభిస్తవి. విద్యా,వైజ్ఞానిక విషయాలలో మీ కృషికితగిన ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి. 19.20 తేదీలు మాత్రం అంతగా అనుకూలించేవికావు. బంధుమిత్రులవల్ల వృథాశ్రమ, ధనవ్యయం సంభవిస్తవి.

కర్కాటకం

[పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్లేష]

క్షణం విశ్రాంతి చిక్కదు. ఎదురొచ్చేపనుల సమస్యలు ఎప్పటికప్పుడు ఒకదానివెంట మరొకటి కాచుకొని సిద్ధంగానే ఉంటవి. మిగుల ఓర్పుతో అన్నిటినీ పరిష్కరించుకొనుచు క్రమక్రమంగా ముందుకు పోకలుగుతారు. శ్రమపడిన విషయాలలో ముందుముందు ఫలితం పొందగలమన్న ఆశలు కనుపిస్తవి. వృత్తిలో పట్టుదలజూపి కొంత ప్రయోజనం సాధిస్తారు. ఏదోవిధంగా ఖర్చులకు తగిన ఆదాయం సమకూర్చుచు అవసరములు గడచిపోచుంటవి. 19, 20 తేదీలలో పరిస్థితులు అనుకూలించి కార్యసిద్ధి ఉద్యమ లాభము సమకూరును.

సింహం

[మఖ, పుబ్బ, ఉత్తర 1పా.]

శక్తిని, అవకాశాన్ని చూసుకోకుండా ముందడుగు వేయవద్దు. పైకి స్నేహంగాఉంటూ, చాటుగా మీ ప్రయత్నం సాగకుండా చేసేవారు వుంటారు. ప్రయత్నంవల్ల ధన సహాయం లభిస్తుంది. తొందరలను కొంతవరకు సర్దుబాటుచేసుకొన కలుగుతారు. వ్యాపారంలో భాగాన్ని పెంచుకోవద్దు. విశేష పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగంలో తోటి వారి కార్యభారంకూడా మోపుకొని శ్రమపడవలసి వస్తుంది. కుటుంబ విషయాలలో శుభాలకు సుఖాలకు అంతు తెలియకుండా ఖర్చులు పెరుగుతవి. 19, 20 తేదీలలో స్వల్పఅనారోగ్యం, అసౌఖ్యం, అనవసరమైన ధనవ్యయం సంభవించు సూచనలున్నవి.

కన్య

[ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.]

ఆసక్తి పెంచుకొని వృత్తిలో విస్తృతిని బలపరచుకొనవలసిన సమయం. మంచి అవకాశాలున్నవి. అందుకు చేయు ప్రయత్నాలు ప్రయోజనాలు లాభదాయకమవుతవి. గొప్పవారి అండదండలు సమకూరుతవి. స్నేహసంబంధాలలో చెలరేగిన వైషమ్యాలు క్రమంగా అంతరిస్తవి. రచ్చలోనున్న రాజకీయాలు, రాజీగా పరిష్కారానికి వస్తవి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. 21. 22 తేదీలు మాత్రం అంతగా అనుకూలించేవికావు. వృథాశ్రమ, ధన వ్యయం సంభవిస్తుంది.

తుల

[చిత్త 3, 4 పా., స్వాతి, విశాఖ 1,2,3పా.]

ఈ వారం మీకు గ్రోచబలం బాగున్నది. సంకల్పించిన పనులు, ప్రయత్నాలు జయప్రదంగా నెరవేరుతవి. సంఘములోను వృత్తిలోను గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితియును కొంతమెరుగుగా ఉంటుంది. శుభకార్యాలోచనలు సుముఖంగా కలిసివస్తవి. ఆధ్యాత్మిక విషయాసక్తి అధికమవుతుంది. పుణ్యకార్యాలుచేస్తారు. కళా సాహిత్య విషయాలలో మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో అనుకూలత కనుపిస్తుంది.

వృశ్చికం

[విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ]

ప్రస్తుతం ఏమంత అనుకూల సమయం కాదు. తొందరపడకుండా నిగ్రహంతో ఉండటం అవసరం. గౌరవం చెడదు గాని వ్యయ ప్రయాసాలు పెరుగుతవి. ఆదాయం కన్న ఖర్చులు అధికం. వృత్తిలో తరచు ఆటంకాలను ఎదుర్కొనుచు ముందుకు సాగవలసివస్తుంది. దైవానుగ్రహమున కష్టనష్టాలు ఏవీవుండవు. హానాంతానికి పరిస్థితులు అనుకూలించి, ప్రయత్నాలు ఫలిస్తవి. తలవని తలంపుగా ద్రవ్యము సమకూరి తొందరలు తీరుతవి.

ధనుస్సు

[మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.]

పరిస్థితులు మిగుల సందిగ్ధంగా ఉంటవి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. ఇతరుల తగాదాలలో తటస్థంగా ఉండటం మంచిది. ఎటు మొగ్గినా చిక్కును కొనితెచ్చుకొనటమే అవుతుంది. వృత్తిలో పోటీ అధికంగా ఉంటుంది. వృథాకలహాలు, నిందలు వస్తూ ఉంటవి. ఎంత ఓర్పుగావుంటే అంతమంచిది. దైవానుగ్రహమున ప్రత్యక్షంగాజరిగే అపకారం ఏదీవుండదు. ఏదో విధంగా ఖర్చులకు తగిన ఆదాయం సమకూరుచు అవసరములు గడచిపోచుంటవి.కుటుంబంలో ఆరోగ్యం అంతబాగుండకపోవచ్చు.19, 20 తేదీలలో మాత్రం జాగ్రత్త అవసరం. నమ్మకంలో మోసం, ధననష్టం సంభవించగల సూచనలున్నవి.

మకరం

[ఉ.షా.2,3,4పా, శ్రవణం,ధనిష్ఠ 1,2 పా.]

ప్రస్తుతం పై ఆడంబరం ఉన్నంతగా యథార్థమైన ఫలితంగాని ప్రశాంతతగాని కనుపించదు. కొన్ని సందర్భాలలో మీకు నచ్చక పోయినా ఎవటివారి మాటకు సమ్మతించవలసి వస్తుంది. ఉన్నదున్నట్లుగా మాట్లాడటంవల్ల మీ పనులకే ఆటంకాలు. అయిన వారితో విరోధాలు సంభవిస్తుంటవి. వృత్తిలో శ్రమకు తట్టుకొని పట్టుదలతో కొంత ప్రయోజనం సాధించకలుగుతారు. వ్యవహారజయం, ఋణ ధనలాభం సమకూరుతవి. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు ఫలప్రదమవుతవి. స్థిరాస్తికి సంబంధించిన పనులు అనుకూలంగా నెరవేరుతవి. కుటుంబ విషయాలలో సామాన్య

(మిగతా 8 వ పేజీలో)

R.S.
DAYAL INK REGD.
దయాళ్ ఇంక్
BEST FOR ALL PENS
DAVALBAGH INK FACTORY
KAKINADA





తలనొప్పి
పంటినొప్పి
ఒంటినొప్పి
అస్వస్థత...జ్వరపునొప్పి

తప్పకుండా
సారిడన్
'రోష్'
వాడండి
నొప్పిని పోగొట్టును, పేదదేహమును
నవోత్సాహమును కలిగించును

కొన్ని నిమిషాలలో (ప్రమాదరహితమైన) సారిడన్ నొప్పులనుండి త్వరితముగా, విరామముగా, నిశ్చయముగా ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి, పంటినొప్పి, ఒళ్లునొప్పులు మామూలు అస్వస్థతలు మొదలైనవాటి నివారణకు ఎల్లప్పుడూ సారిడన్ వాడండి. పెద్దవారికి ఒక బిళ్ళ పిల్లలకు స్త్రీ మంచి. స్త్రీ [illegible]

ఒకే ఒక సారిడన్ బిళ్ళ చాలును!
ఒక చిన్న అరకు 13 పైసలు
'రోష్' తయారు
[illegible]
వోల్టాస్ లిమిటెడ్

రూపవాణి

చిత్ర సమీక్ష :

సంగీత లక్ష్మి

నిర్మాణం: శ్రీరామాంజనేయ పిక్చర్సు; నిర్మాత: శ్రీ పి. వరపెంగరావు, అనురా రామ సుబ్బారావు; కథ, స్క్రీన్‌ప్లే:దర్శకత్వం: శ్రీ గిడుతూరి సూర్యం; మాటలు: ఆచార్య ఆత్రేయ. పాటలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, పిల్లాపెరుగు బ్రహ్మణ్యం; సంగీతం: శ్రీ ఎస్.రాజేశ్వరరావు; ఛాయాగ్రహణం అన్నయ్య; పాత్రధారులు: శ్రీ ఎన్. టి.రామారావు, ఎస్.వి. రంగారావు, నాగభూషణం, రమణారెడ్డి, రాజబాబు, జమున, ఎల్. విజయలక్ష్మి, సూర్యకాంతం, నిర్మల......

సంగ్రహంగా చిత్రం కథ యిది. కర్నల్ శ్రీ కొండలరావుగారు [శ్రీ ఎస్.వి. రంగారావు] రిటైరయి విజయవాడలో పుటుం

'సంగీత లక్ష్మి' చిత్రంలో ఎస్.వి.రంగారావు.

[illegible] న్నారు. ఆయన భార్య [illegible] [శ్రీమతి జమున] ఒక్కతే కుమార్తె. సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది.

విజయవాడలోని మధ్య తరగతి కుటుంబీకుడైన సంగీత విద్వాంసుడు వేణు [శ్రీ ఎన్.టి. రామారావు] మద్రాసులో జరిగిన సంగీత పోటీలలో పాల్గొంటారు. వేణుకు బహుమతి వస్తుంది. రాధ అతనివద్ద ఇంకా సంగీతం నేర్చుకోవాలనుకొంటుంది.

ఈ సంగీత పోటీలలోనే గోవిందయ్య [శ్రీ రమణారెడ్డి], కాంతం [శ్రీమతి సూర్యకాంతం] లకు రాధ, వేణులతో పరిచయం ఏర్పడింది. వారు ప్రదర్శించిన గయోపాఖ్యానంలో వేషధారులు గైర్‌హాజరైనందున వేణు రాధలను బలిమాలి కృష్ణార్జున వేషాలు ధరింపజేస్తారు.

రాధ వేణుల మధ్య యీ సంఘటనలన్నీ ప్రేమకు దారితీస్తాయి. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకుంటారు. అయితే కొండలరావు రాధను తన మేనల్లుడు ఆనంద్ [నాగభూషణం] కిచ్చి పెళ్లి చెయ్యాలనుకొంటాడు.

ఆనంద్ అంతకుముందే నళిని [ఎల్. విజయలక్ష్మి] అనే నర్తకిని ప్రేమించి పెళ్ళిచేసుకోవాలని మాట ఇస్తాడు.

కొండలరావుకు తెలియకుండా వేణుతో వివాహానికి సాయం చేస్తానని రాధతో చెబుతాడు ఆనంద్. కాంతం, గోవిందయ్యలు కూడా సాయపడగా రాధ వేణును పెళ్ళి చేసుకుంటుంది. కొండలరావు కూతురును తన గుమ్మం త్రొక్క వద్దంటాడు.

వేణు ఆదాయం లేక నర్తకి నళిని వద్ద పాట పాడడానికి ఒప్పుకొంటాడు. విదేశాలకు కూడా వెళతాడు. దంపతుల మధ్య మనస్పర్థలు కలుగుతాయి.

రాధ స్వశక్తిపై ఆధారపడాలనుకొంటుంది. చిన్న లక్ష్మిని తలిదండ్రులకు అప్పగించి హైదరాబాద్ వెళ్ళి సంగీతం నేర్చుకుంటుంది.

అల్లి కోసం బెంగతో లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.

వేణు నర్తకి నళినితో విదేశాల నుంచి దేశానికి తిరిగి వస్తూ ఓడ ప్రమాదంలో కుంటివాడవుతాడు.

కీర్తి, డబ్బు సంపాదించిన రాధ—కన్న కూతురు, కట్టుకొన్న భర్త కూడా లేకపోగా అనంతమైన ఆవేదనకు లోనౌతుంది.

తిరిగివచ్చిన వేణు రాధ గొప్పగాయకి అయిందని గమనిస్తాడు. ఒకరి ఇంటిలో వినిపించిన పాటని, ఆపిల్లకు సంగీతం నేర్పుతాడు. ఆమె తనకుమార్తె అని గ్రహిస్తాడు.

గాన సరస్వతి బిరుదిచ్చే పోటీలో 'తనభార్యతోనే పోటీకి నిలబెట్టి గెలిపిస్తాడు. రాధ తన్ను ఓడించినది తనకూతురేనని గ్రహిస్తుంది. అందరూ కలుసుకొంటారు.

వేణుగా శ్రీ ఎన్. టి. రామారావు తన పాత్రను అపూర్వంగా అభినయించారు.

రాధగా శ్రీమతి జమున చక్కగా నటించి ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకొంటుంది.

రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగిగా, శ్రీమంతుడు కర్నల్ కొండలరావుగా శ్రీ ఎస్. వి. రంగారావు, అద్భుతంగా నటించారు.

శ్రీ నాగభూషణం పాత్రను గురించి ప్రత్యేకంగా వ్రాయ నక్కరలేదు. ఈ సారి ఆయన [illegible] అను నిర్వహించారు.

[illegible] కాంతమ్మగా శ్రీమతి [illegible], గోవిందయ్యగా శ్రీ రమణారెడ్డి, చక్రేశ్వరరావుగా రాజబాబు హాస్యం అందించారు. తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

గయోపాఖ్యానంతో కృష్ణార్జున సంవాదసన్నివేశం బాగుంది. శ్రీ ఆత్రేయ మాటలు—ఆయన, శ్రీ సి.నారాయణరెడ్డి, శ్రీ పిల్లాపెరుగు బ్రహ్మణ్యం, శ్రీ దాశరథి వ్రాసిన పాటలు బాగున్నాయి.

మాస్కో మాస్‌ఫిలింస్టుడియోలో శిక్షణ పొంది వచ్చిన శ్రీ గిడుతూరి సూర్యం దర్శకత్వం క్రొత్త జిలుగు వెలుగులతో ప్రతిభావంతంగా వుంది. శ్రీ రాజేశ్వరరావు సంగీతం మనోజ్ఞంగా వుంది. ఎల్. విజయలక్ష్మి నృత్యాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

రాయల్ ఫిలింస్‌వారు విడుదల చేసిన ఈ చిత్రం విజయవాడ శ్రీ విజయా టాకీస్‌లో మరి 25 కేంద్రాలలోను విడుదలైంది.

—రాధాకృష్ణ

తెలుగు చిత్రాలు

డాక్టర్ ఆనంద్

అంజలీదేవి, ఎన్. టి. రామారావు, కాంచన, రమణారెడ్డి, రాజబాబు, రేలంగి [గెస్ట్], పదల వాడ, జేవి పద్మిని, మాస్టర్ ఆదినారాయణ ముఖ్యులుగా నటిస్తున్న రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌వారి 'డాక్టర్ ఆనంద్' చిత్రంలో ఈ నెల 25వ తేదీన రెండుపాటలు రికార్డు కానున్నాయి. కె. వి. మహాదేవన్ సంగీత దర్శకుడు. దర్శకత్వం వి. మధుసూదనరావు. ఆచార్య ఆత్రేయ మాటలు, ఆయన, శ్రీ కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, డాక్టర్ సి. నారాయణరెడ్డి పాటలు వ్రాశారు.

భువనసుందరి కథ

శ్రీ జేవీ ప్రొడక్షన్స్‌వారు నిర్మించనున్న 'భువనసుందరి కథ' చిత్రానికి రచయిత జి. సి. జి. కథ వ్రాశారు. శ్రీ సి. పుల్లయ్య డైరెక్టుచేసే ఈ చిత్రంలో శ్రీ ఎన్. టి. రామారావు నాయకుడుగా నటిస్తారు.

రక్తసింధూరం

శోభన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న రిపబ్లిక్ ప్రొడక్షన్స్‌వారి మూడవ చిత్రం 'రక్తసింధూరం' త్వరితగతిని తయారవుతున్నది. పండరీబాయ్, బాలయ్య, రామకృష్ణ కూడా ప్రముఖ పాత్రలు నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సీతారాం డైరెక్టు చేస్తున్నారు.

భక్త పోతన

శ్రీ గుమ్మడి ఎస్. వి. రంగారావు, అంజలీదేవి, హరనాథ్, పద్మిని, వాసంతి, జయశ్రీ, శారద ముఖ్యులుగావారితో భారత్‌ఫిలింస్ వారు నిర్మించిన 'భక్తపోతన' చిత్రం సెన్సార్ అయి విడుదలను నిరీక్షిస్తున్నది.

శ్రీ రామినీడు దర్శకత్వం నిర్వహించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు శ్రీ సముద్రాల సీనియర్ వ్రాయగా, శ్రీ సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు

'భక్తపోతన'చిత్రంలో హరనాథ్,వాసంతి.

మొహబత్ ఇస్కో కహతే హైఁ

రజని [నందా] విజయ్ [శశికపూర్] అనే యువతీ యువకులు ప్రేమించుకుంటారు. కుందన్ విజయ్‌పై కల్పించి చెప్పిన మాటలు నమ్మి ఆమె శంకర్‌ను పెళ్ళిచేసుకొంటుంది.

విజయ్ నిర్దోషి అని తెలిసి బాధపడుతుంది. గనిలో చిక్కుకొన్న శంకర్ విజయ్‌ని చంపబోతాడు. శంకర్‌ను కాపాడతానని రజనికి విజయ్ మాట యిస్తాడు. అతనేంచేశాడన్న ప్రశ్నకు సమాధానం చిత్రమే చెబుతుంది.

విజయవాడ వినోదా టాకీస్‌లో రామకృష్ణ ఫిలింస్‌వారు జూలై 1న విడుదలచేసిన ఈ చిత్రాన్ని నిర్మించినది అక్తర్‌మీర్జా ప్రొడక్షన్స్. దర్శకుడు అక్తర్‌మీర్జా.

'మా అన్నయ్య' చిత్రంలో శివాజీగణేశన్, జానకి.

ఆమ్రపాలి

హిందీ చిత్రం

ఈగిల్ ఫిలింస్ పేరిట ఎఫ్. సి. మెహరా నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రం 'ఆమ్రపాలి' ఆగస్టు 6వ తేదీని న్యూ ఢిల్లీలో ఆర్మీవైవ్స్ అసోసియేషన్ సహాయార్థం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేస్తారు. రెండువేల ఏళ్ళనాటి ఈ బౌద్ధ కథలో ఆమ్రపాలిగా వైజయంతిమాల, మగధరాజుగా సునీల్‌దత్తు నటించారు. ప్రేమ్‌నాథ్, బిశాబోస్, బాబూరావు పంఢర్కర్ ముఖ్యులుగావారు నటించిన ఈ చిత్రాన్ని లేఖ్‌టాండన్ డైరెక్టుచేశారు. అర్జున్ దేవ్‌రశిక్ మాటలు, శైలేంద్ర, హసరత్ పాటలు వ్రాశారు. శంకర్ జైకిషన్‌లు సంగీత దర్శకులు.

ఆంధ్రలో ఈ చిత్రాన్ని రామకృష్ణ ఫిలింస్‌వారు విడుదలచేస్తున్నారు.

గూఢచారి (ఏజంటు 116)

కృష్ణ, జయలలిత ప్రధాన భూమికలు నిర్వహిస్తున్న విజయలక్ష్మీవారి క్రైమ్ చిత్రం 'గూఢచారి' [ఏజంటు 116] శ్రీ మల్లికార్జునరావు దర్శకత్వంలో తుదిమెరుగులు దిద్దుకొంటున్నది. శ్రీ ఆరుద్ర మాటలు, శ్రీ ఆరుద్ర, డాక్టర్ నారాయణరెడ్డి పాటలు వ్రాసిన ఈ చిత్రానికి శ్రీ టి. చలపతిరావు సంగీత దర్శకుడు.

గొల్లభామ

శేఖర్‌ఫిలింస్‌వారు దేవిక, ఎన్. టి. రామారావు, ముక్కామల, ధూళిపాళ, గిరిజ, రేలంగి, పుష్పవల్లి ముఖ్యులుగావారితో శ్రీ పి. పుల్లయ్య దర్శకత్వాన 'గొల్లభామ' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ సముద్రాల జూనియర్, మాటలు, డాక్టర్ సి. నారాయణరెడ్డి పాటలు వ్రాశారు. సంగీత దర్శకుడు శ్రీ టి. వి. రాజు.

'నేతాజీ సుభాష్ చంద్రబోస్' చిత్రంలో ఒకసన్నివేశం.

నేతాజీ చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు

[illegible] దర్శకత్వాన [illegible] నిర్మించిన 'నేతాజీసుభాష్‌చంద్రబోస్' చిత్రానికి ఆంధ్ర ప్రభుత్వం జూన్ 11 నుంచి వినోదపుపన్ను మినహాయించింది. పశ్చిమబెంగాల్, పంజాబ్ ప్రభుత్వాలు ఇంతవరకే మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రం త్వరలోనే శంకర్ పిక్చర్స్‌వారి ద్వారా విడుదలకానున్నది.

ఖడ్గ తిక్కన

శ్రీ కమలా ఫిలింస్‌వారి 'ఖడ్గతిక్కన' చిత్రంలో తిక్కనగా శ్రీ అక్కినేని, జమునగా [illegible], హరినాథ్, [illegible] ప్రభాకరరెడ్డి నటిస్తారు. శ్రీ ఆరుద్ర రచన, చలపతి సంగీతం, జి. వి. సుబ్బారావు కళ, సి. నాగేశ్వరరావు ఛాయాగ్రహణం నిర్వహిస్తారు. ఆగస్టు 15న హైదరాబాద్ సారథి స్టుడియోలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఉబ్బసమునకు
నోలెస్తమా పౌడరు,పిల్సు,సిరప్,రేడికోపిల్సు
రేడికోసిరప్,వాడినయడల ఎంతకఠినమైన
ఉబ్బసమైనను నయమగును
మీ కెమిస్టును అడగండి లేదా మాకు వ్రాయండి
కల్పతరు ఫార్మశీ (రిజిష్టర్డు) రాజమండ్రి
SWASTIK

'ఆమ్రపాలి' ఈస్ట్‌మన్‌కలర్ హిందీచిత్రంలో వైజయంతిమాల.

మానవ సభ్యతా...

(7 వ పేజీ తరువాయి)

మునకు గుర్తించి గౌరవింపవలెను. బాహ్యదృష్టి వలనకలుగు అనుభూతి పరిమితమైనది. అంతరదృష్టికి పరిధులు లేవు. ఇంద్రియదృష్టి పశువులకు చెందినది. హేతువాదము మానవులకు చెందినది. దివ్యదృష్టి దైవదత్తము. అన్న, ప్రాణ, మన, విజ్ఞాన, ఆనందమయకోశము అందుకు తార్కాణము. క్రమానుగతమైన ఆరోహణ శ్రేయోదాయకమైనది.

వేదాంతమందు భారతదేశము ఉన్నతస్థాయి నందుకున్నది. భారతదేశమునకుగల ఆలోచనా పటిమను అద్వితీయమైనదని విఖ్యాతుడు [illegible] సి. యుస్. ఆండ్రూసుతో చెప్పెను. 1786 లో వారన్ హేస్టింగ్సు భగవద్గీతను ప్రస్తుతించెను. మాక్సుముల్లరు తాను క్రైస్తవ వేదాంతినని సగర్వముగ చెప్పుకొనెను. వీరు హిందూమత గ్రంథములను ప్రామాణికముగ ఆంగ్లములోకి అనువదించుటచేత వీరికి జబ్బుచేసినపుడు ఆరోగ్యమునకై హిందూ దేవాలయములందు ప్రార్థనలు చేసిరి. గీత సనాతనముగ ఆధ్యాత్మిక గ్రంథమని అల్డస్ హక్సులే ఉగ్గడించెను. హిందువ వేదాంతము తనకు జీవితకాలమందేకాక మరణకాలమందు సహితము శాంతి నొసగెనని స్కోపన్ హెయారు వాక్రువ్వెను. కర్మ ప్రయత్నవాదముకాని, దైవవాదముకాదు.

భారతీయ వేదాంతము మహోన్నతమునకు చెందినదని, నిత్య జీవితమునకు నిరర్థకమని చెప్పుట సత్యదూరము. శంకరాచార్యులు ప్రశ్నోత్తరమాలికలో మనుషు సాధింపవలసినవి విద్య, విత్తము, బలము, యశస్సు, పుణ్యము అని నిర్వచించెను. పుణ్యము యొక్క స్థానము విశిష్టమైనను చివర ఉటంకించబడినది. మాయావాదముయొక్క అంతరార్థము మనము జీవితమందు అశాశ్వతమగు విలువలను విడనాడి శాశ్వతమగు విలువలను సాధింపవలయునని గ్రహింపవలసియున్నది. అంతేగాని, జీవితము నిరర్థకమని ఉపేక్ష చేయవలెనని కాదు. యోగసూత్రానుసారము కాయసంపత్తిని సాధింపవలసియున్నది. ప్రతివని లోకసంగ్రహార్థము చేయవలసియున్నది. "ఋణము పుచ్చుకొనరాదు — ఋణము ఇవ్వరాదు" అను షెక్స్‌పియర్ సూక్తికి వ్యతిరేకంగా భారతదేశము యితరులకు జ్ఞాన విజ్ఞానములందు ఋణపడుటకు, దాతగ నుండుటకు జంకలేదు. ప్రతివిషయమును జీర్ణించుకుని భారతదేశము తన సంస్కృతిలోను, సంప్రదాయములోను యిముడ్చుకున్నది. మన నాటకములలో తెర వుండెడిది కాదు. గ్రీకుదేశమునుండి తెరను మనము స్వీకరించుటచేత సంస్కృతమందు దీనికి యవనిక అను పర్యాయపద ముద్భవించినది.

భారతభూమి తెల్లాపంటదీ. ఇందు పెక్కు పొరల మన్ను కలదు. ఇందలి మన్ను సహితము సంస్కృతియుతమే. ఇంతవరకు [illegible] ఆస్వకములలో వివిధ [illegible] బయలుపడినవి. నాగరికత [illegible] ప్రపంచమునకు భారతదేశము [illegible] ముముగ పనిచేసినది. ఏసుక్రీస్తు శిష్యుడగు థామస్ మదరాసు వచ్చి తొలుత సువార్తను ప్రకటించెను. తదుపరి మలబారులో సిరియను క్రైస్తవులకు స్థావరము చిక్కెను. కొచ్చిను రాజప్రాసాదమున కిరుప్రక్కల తెల్ల యూదులు నల్లయూదులు [దక్షిణాసు యూదా మతమును స్వీకరించినవారు] సంఘర్షణ లేకుండ నివసించిరి. వారి దేవాలయములకు [సినిగాగ్‌లు] యూదామతము నిచ్చిరి. అరబ్బులకు జామొరిను రాజు మలబారులో సుస్వాగతమిచ్చెను. వారికి అల్లాళ్ళ కనువుగు మర్యాదచేసెను. జొరాష్ట్రియన్ మతస్థులగు పార్శీలు ఇంగ్లండులో తలదాచుకుని [illegible] ప్రయోగించుకొనిరి. పంచదిక్కులయందలి దౌశదేశలనుండి గ్రహింపవలెనని ఋగ్వేదములో కలదు. ఆలోచనకెన్నడు యువటు పరిధిలేదు. సర్వేజనా సుఖినోభవంతు, సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి అను సూక్తులు భారతదేశమందలి సహనములకు చిహ్నములు. ఉపనిషత్తులు మనము అశాశ్వతస్థితినుండి, యథార్థమగు శాశ్వత స్థితికి, చీకటినుండి వెలుగులోనికి, మృతినుండి అమరత్వమునకు పోవలెనని ఘోషించుచున్నవి. సత్యమునకు విశిష్టస్థానముకలదు. ఏపేరు పెట్టినను సత్యము సత్యమే. సత్యమే దైవమని గాంధిజీ సహితము చెప్పెను. భారతజీవితమునకు ధర్మము పునాది. మానవ సభ్యతలో భారతదేశపు పాత్ర నిరుపమానమైనదనుటలో అతిశయోక్తి లేదు. దీనిని గుర్తించి గౌరవించుటకు తగు కృషిని ప్రచారముచేయవలసియున్నది.

తారాబలం

(7 వ పేజీ తరువాయి)

యిబ్బందులు తప్పవు. 21, 22 తేదీలలో పూర్వాశమ ధనవ్యయం.

కుంభం

[ధనిష్ఠ 1, 2 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3, పా.]

క్రమంగా మీ పరిస్థితులలో అనుకూలమైన పరిణామం కనుపిస్తుంది. వృత్తిలో అభివృద్ధికి చేయూత లోపాలు, శ్రమ, ఉపయోగానికి వస్తవి. అధికారులు అనుకూలిస్తారు. ఏదో విధంగా అవసరములకు కావలసిన ధనం, లభిస్తుంది. వ్యవహారరంగంలో మీమాటకు గౌరవం న్యాయం సమకూరుతవి. విరోధులు పల్లగా తప్పుకొంటుంటారు. ప్రయాణాలు లాభదాయకమవుతవి. విద్యాభివృద్ధికి సంబంధించిన కృషులలో ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి.

మీనం

[పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి]

పైకి దర్పంగానే ఉంటారు. మనశ్శాంతి తక్కువ. రకరకాలుగా బాధ్యతలు, ఖర్చులు పెరుగుతవి. బరువుపడకుండా విగులపర్చుతో అన్నిటినీ ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతారు. వారాంతానికి పరిస్థితులు అనుకూలించి వృత్తి, వ్యాపార సంబంధమైన పనులలో కొంత నేలు జరుగుతుంది. ఆప్తయత్న ధనలాభం సమకూరి అవసరములు గడుస్తవి. వ్యవహార విషయాలలో పట్టువిడుపులు కొంత ప్రయోజనం సాధిస్తారు. ప్రయాణాలు లాభదాయక

బాలవిహారం

పుష్పాలు కోసుకురానీయండి

కొండూరి పద్మ పెద్దాపురం.

సుభాషితాలు

జననీ జనకులను నిందించుటకంటె వేరొక ఘోరపాతకము లేదు.

అహంకారమువీడి అంతయూ భగవంతుని లీలగా భావించవలెను.

దైవమును సృజించినది మాత. మాతను మించినది మాతృభూమి.

కళ మనిషికి సౌందర్యాన్ని, ఆత్మానందాన్ని అద్వితీయమైన తృప్తినీ అందిస్తుంది.

—తాడి వెంకటకృష్ణారావు బి. ఏ. హైదరాబాదు—28

వీర శ్రేష్ఠుడు

పూర్వం ఒకగ్రామంలో ఉజాగరసింహుడు అనే సాధారణ రైతుండేవాడు. గ్రామంలో కెల్ల వృద్ధుడైనా, చాలా బలిష్ఠుడూనూ ఉండేవాడు. అదే గ్రామంలో ''సుందర సింహుడు'' అనే మరొక రైతు ఉండేవాడు. అతనూ బలవంతుడేకాని అహంకారం ఎక్కువ.

ఒకనాడు సుందరసింహుని ఎద్దు కట్టుత్రెంచుకుని ఉజాగర సింహునిపొలంలో పడి మేయసాగింది. ఈ విషయం ఉజాగరుడికి తెలిసి ఆ ఎద్దు తన మిత్రుడైన సుందరసింహునిదని తెలిసికూడ న్యాయస్థానమునకుపంపివేసెను. ఈసంగతి సూచన ప్రాయంగా తెలిసి కొప్ప సుందర సింహుడు ఉజాగరుని యొద్దకువచ్చి ఎద్దును పంపిన విషయమై తీవ్రంగా ప్రశ్నించాడు. వారిద్దరిమధ్య వాదోపవాదాలు తీవ్ర రూపం దాల్చినాయి. కోపంతో వృద్ధుడైన ఉజాగరుడు సుందరసింహునిపై చెయ్యి చేసుకున్నాడు. అవమానంతో ఇంటికేగి సుందర సింహుడు ప్రతీకారం తీర్చుకొనే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు.

ఒక దినం ఉజాగరుడు తన పొలానికి నీరు పెట్టుకుంటున్నాడు. సుందరుని పొలం కూడా ఆ ప్రక్కనేఉంది. నీటితో తన పొలం మాత్రమే తడుపుకొని ఉజాగరుని పొలానికి నీరు పోకుండా చేయాలనే తలంపుతో సుందరుడు కృషిచేస్తున్నాడు. ఆ ఉద్దేశ్యాన్ని దూరం చేసుకొమని హెచ్చరించాడు ఉజాగరుడు. అతని హెచ్చరికకు కోపించి తన చేతిలోనున్న లాఠీతో ఉజాగరుని తలపై కొట్ట బోయాడు సుందరుడు. కాని ఆ లాఠీని అవలీలగా ఒక చేతో లాగుకొని దూరంగా విసరేస్తూ లాఠీనిఉపయోగించేముందు ఎలా ఉపయోగించాలో తెల్సుకోమని బోధించాడు. అనుకోకుండా జరిగినదానికి పరాభవానికి సిగ్గిలిస్తూ వెళ్ళిపోయాడు సుందర సింహుడు.

సంధ్యా సమయం. పశ్చిమాద్రికి దిగుతున్న భాస్కరుని ఎర్రని కిరణాలతో ప్రపంచమంతా

'ఓం' అంటున్నాడు బాబు!

చిరంజీవి విజయబాబు మచిలీపట్నం'

మెరుస్తోంది. పచ్చని పైరులతో చిరుగాలికి తలలూపి విరిసెళ్లే తన పొలం చూచి మురుస్తున్నాడు ఉజాగరసింహుడు. మార్గంలో చెట్లమధ్య దాగి ఉన్న సుందర సింహుడు అతని నలుగురి అనుచరులు ఉజాగరుని పైన ఆక్రమణ చేశారు. వృద్ధుడైన కారణంగా మొదట భయభ్రాంతుడైనను, తనను తాను సంభాళించుకొని వారితో పోరాడాడు ఉజాగరుడు. చేతిలోఉన్న కర్రతో ఉజాగరుడు ఝాపికొట్టిన దెబ్బకు ఒక వ్యక్తికి స్పృహతప్పడమూ, మిగిలిన వారు పరారీఅవడమూ జరిగింది. ఆ కిందపడ్డ వ్యక్తే సుందర సింహుడు. అతనిని భుజాలమీద మోసుకొని ఇంటికి తీసికొనిపోయి సకలోపచారాలు గావించాడు ఉజాగరుడు. కళ్ళు తెరచిన సుందర సింహునకు ఉజాగరుడు తనకు సేవ చేయుట చూసి సిగ్గు పడ్డాడు.

''నిన్ను నాశనం చేదామని వచ్చాను. నీశత్రువైన నన్ను ఇంత ఆదరిస్తున్నావేం ఉజాగారా?'' అని ప్రశ్నించాడు సుందరసింహుడు. గంభీరంగా ఇలాఅన్నాడు ఉజాగరుడు, ''శత్రువైనా [illegible] లక్షణం అదే సుందరసింహా! దొంగవాటుగ దెబ్బతీయటం, శత్రువైనను [illegible] దండించడం అతని లక్షణము కాదు. నావద్దే కాదు మరెవరివద్దనైనా సరే ఇది తెలుసుకుని మసలుకో! స్నేహపూర్వకమైన ఈ సలహాను తీసుకుని ఉజాగరునికి నమస్కరించి వెళ్ళిపోయాడు సుందరసింహుడు.

గ్రామాలపాల మధ్య పరస్పర [illegible] సౌహార్దాలు, సహానుభూతి తప్పనిసరిగా ఉండాలి. వారిమధ్య ప్రతీకారాలు, ద్వేషాలు చెలరేగితే తమంతటతామే న్యాయంచేసుకోవాలనుకొని అణకువగా ఉంటారు. అందుకే గాంధిగారిలా అన్నారు—''పల్లె సీమలే భావిభారత పునర్నిర్మాణానికి పట్టు కొమ్మలు''

హిందీకథ ఆధారంగా]

—ఆచంట కృష్ణమోహన్

ఎందుకు అలా చూస్తున్నాడు.



అట్లంటె సతీష్, పాలకొల్లు

మలయా పర్యటనానుభవాలు

[7 వ పేజీ తరువాయి]

కున్నాం. అది అక్కడ నేతాజీ నెలకొల్పినసంప్రదాయం. ఒకనాడు మలయా భారతీయులకు మంత్రతుల్యమైన మాట అది. ఈశాన్య ఆసియాలోని భారతీయు లందరినీ ఒక త్రాటి మీద నడిపించినవిద్యుత్ ప్రవాహమది. సమరనినాదంగా, జాతీయ మహామంత్రరాజముగా పవిత్ర భారత సంస్కృతి జ్యోతిగా శిరోధార్యమైన ''జైహింద్''ను ఎవరు మరిచినా భారత ప్రధాని నెహ్రూ మాత్రం మరువలేదు. కైలాసం పరిస్థితులన్నీ పూసగుచ్చినట్టు నాకు వివరించాడు. అప్పట్లో ఐ. ఎన్. ఏ. వారిని బందీలుగా వుంచారు మూడు డిటెన్షన్ క్యాంపులలో. White camp, Black camp, Grey camp అని వాటిపేర్లు. ఆయా ఖైదీల నేరాలననుసరించే విభజనఅది. వారికి నిత్యమైన ఆహారం, పానాదులు లేవు. వైద్య సహాయంలేదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఉత్తరప్రత్యుత్తరాలు లేవు. ఎవరూ వెళ్ళి చూడటానికి వీలు లేదు. వారు బయటకు రావడానికి అసలే వీలు లేదు. ఆ ముళ్ల తీగల మధ్య గడిచిపోతున్నాయి వారి జీవితాలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంతా అయోమయం, అవ్యవస్థితం. నాలోని భారతీయ రక్తం ఉడుకెత్తిపోయింది. శరీరమంతా కంపించింది. నన్ను చూసుకుంటే నాకే భయం వేసింది. అతన్ని రమ్మని తిన్నగా వెళ్ళి కార్లో కూర్చున్నాను. అర్జునుడు డ్రైవ్ చేస్తున్నాడు. శరవేగంగా పోనీయమన్నాను. ఎవరు అడ్డగించినా ఆగవద్దని శాసించాను. అర్జునుడు ఐ. ఎన్. ఏ. యోధుడు. అతనికి నేను వేరే చెప్పనక్కరలేదు. నామనస్సు కనిపెట్టి సారథ్యం చేసే వ్యక్తి. వాయువేగంతో నడుస్తోంది కారు. చుట్టూ మేడలు. మధ్య విశాలమైన మైదానం. అదొక పెద్ద విమానాశ్రయం. అందులో ముళ్ల తీగల మధ్య ఐ.ఎన్.ఏ. కాంపులు. మేడల మీదనుంచి మిలిటరీ ఆఫీసర్లు చూస్తున్నారు. నావేగం వారికి పరిచితమైనదే. మెడలో స్టెతస్కోపు, చేతికి రెడ్ క్రాస్ బాడ్జి—ఎవరూ అడ్డగించలేదు. ముఖాలలో మాత్రం ఆందోళన కనిపిస్తున్నది. తెల్లసిపాయిలు మైదానమంతా తిరుగుతున్నారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శత్రువులూ వాలని స్థలంలో ఏమిటీసాహసం? తిన్నగా వెళ్ళి ఒక క్యాంపు ప్రధాన ద్వారందగ్గర నిలిపించాను. సైనికులు గస్తీ చేస్తున్నారు. ద్వారం దగ్గర నన్ను చూడగానే మిలిటరీ సెల్యూట్‌చేసి ఎటెన్షన్‌లో నిలబడ్డారు. నేను ఖైదీలను పరీక్ష చేయడానికి వచ్చాను. మీ ఆఫీసర్‌ను పిలవమన్నాను. నన్నూ కైలాసం నారిని చూసారు ఖైదీలు. ఒక్కసారి పెద్ద పెట్టున ''జైహింద్''నినాదం చేశారు. అది దశ దిశలా ప్రతిధ్వనించింది. ఇంతలో ఆఫీసర్ రానే వచ్చాడు. వస్తూనే నాకు సెల్యూట్ చేశాడు. నేను భారత ప్రభుత్వంచే పంపబడిన డాక్టర్ను. వీళ్లకు వైద్య సహాయం చేయడానికి వచ్చాను. వాళ్ళను వరుసగా నుంచోబెట్టండి పరీక్ష చేస్తాను అంటూ కారులో నుంచి కిందికి దిగాను. లోపలికి నడిచాను. పరీక్ష ప్రారంభించాను. ''180 మంది ఖైదీలలో 146 గురు వ్యాధిగ్రస్తులై యున్నారు. వీరికి ఆహారలోపంవల్ల వచ్చిన వ్యాధులివి. రేపటినుంచి ప్రతిదినం ఉదయం వీళ్లను ఇండియన్ అసోసియేషన్ భవనం వద్దకు పంపాలి''అని ఆదేశించాను. అతనికేమీ బోధపడలేదు. తలూపి ఊరుకున్నాడు ''ఎస్. ఎస్'' అంటూ. మరునాడు ఉదయం ''జైహింద్'' అని కేకలు వేస్తూ బయలుదేరారు ఖైదీలందరూ. ఎవరూ అడ్డగించలేదు. మూడు వారాలు సాగింది ఈవిధంగా. యూరోపియన్ సివిల్ మిలిటరీ ఆఫీసర్లందరూ సంప్రతించుకొని నేనిక్కడ ఉండగానే వాళ్లను విడుదలచేసి భారతదేశానికి పంపించేశారు.

ఒకనాడు నిద్రలేచి కళ్లు నులుపుకుంటూ వరండాలో కూర్చున్నాను. ఆనతి దూరంలో ఏడుపు వినిపించింది. నౌకర్ను పిలిచి ఏమిటో చూచి రమ్మన్నాను. నా బంగళాకు దగ్గరలో చెట్ల చాటున ఒక బంగళాఉన్నది. సిరియన్ క్రిస్టియన్ కుటుంబమొకటి అందులో కాపురం ఉంటున్నది. అర్ధరాత్రి [illegible] తాళ్లతో బంధించి [illegible] క్రిందికి పడవేసి వెళ్లిపోయారు. [illegible] తరువాత తెలిసింది. అతను జపాను పక్షపాతి యుట. దానికది ప్రతిఫలమట. ఇటువంటివి నా బంగళాచుట్టూ ఎన్నో జరుగుతూవుండేవి.

ఒకనాడు రాత్రి ఏడు గంటలవేళ ఒక మిత్రుని ఇంటికి వెళ్ళాను. కారు గుమ్మంలో ఆగటం చూచాడు. అంతవరకూ వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయి. ఎంత పిలిచినా ఎవరూ పలుకరు. నేను ఫలానా అని ప్రవర చెప్పుకొని పిలిచాను. అప్పుడు లైట్లు వెలిగి తలుపులు తెరుచుకున్నాయి. ఇంటి యజమాని వచ్చి క్షమార్పణ చెప్పుకుని లోనికి తీసుకువెళ్ళాడు. ''ఏమిటిది?''అని ప్రశ్నించాను. ''మీకు తెలియదు. మేము చాలా భయంకరమైన పరిస్థితులలో నివసిస్తున్నాం. సాయంత్రం ఆరు దాటితే తలుపులు తెరవడం—కారువచ్చి రాత్రివేళ ఇంటివద్ద ఆగిందంటే ఏదో ప్రమాదం సంభవించిందన్నమాట. ఎవరో ఇల్లు దోచుకునేందుకు వచ్చారని మా విశ్వాసం ''అన్నాడు అతగాడు. గుప్పెట్లో ప్రాణాలుపెట్టుకొని బతకటం అంటే ఇదే కదా!

డాక్టర్ ''పాజియస్''అనే మిత్రుడు''రాజముసా''లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పదిగంటలవేళ ఒక కారు వచ్చి ఇంటిముందు ఆగింది. సాయుధ పాణులైన చైనీయులువచ్చి అతని ఎదుట నిలిచారు. మందులు, ఇంజక్షనులు, గాయాలకు కట్టు కట్టే సామగ్రి తీసుకుని బయలుదేరమన్నారు. అతనికేమీ తోచలేదు. వారు చెప్పినట్టు వినకపోతే చావుతప్పదు. భార్య ప్రసవించి ఆరు రోజులయింది. అది నిర్జనారణ్యం. వాళ్లను వంటరిగా వదలి ఎలా వెళ్లేది? ''నీ భార్యా బిడ్డలకేమీ భయంలేదు. నీవు వచ్చేదాకా మేము కాపలా కాస్తాం. వెంటనే బయలు దేర''మన్నారు. గత్యంతరంలేక పెట్టె తీసుకుని వెళ్లి కారులో కూర్చున్నాడు. అందులో ఒకడు డాక్టర్ కళ్లకు గంతలుకట్టాడు. రెండు గంటలు ఎత్తు పల్లాలలో పయనించి కారు ఒక చోట ఆగింది. డాక్టరుకు గంతలు విప్పారు. అదొక అరణ్య ప్రదేశం. మధ్య కొంత భాగం చెట్లు నరికి చిన్నచిన్న డేరాలు వేశారు. కొన్ని చెట్ల కొమ్మలలోవేసిన పాకలు. ఒకవందమంది బ్రిటిష్ సైనికులున్నారు. అందులో కొందరికి జ్వరం. కొందరికి గాయాలు. డాక్టరు రెండు గంటలసేపు వారందరికీ చికిత్సచేశాడు. మళ్లీ కళ్లకు గంతలు కట్టి ఇంటివద్ద దిగబెట్టారు. అంతవరకూ ఇద్దరు చీనా కమ్యూనిస్టులు ఇంటివద్ద తుపాకులు బుజానపెట్టుకుని కాపలాకాస్తున్నారు. డాక్టర్‌ను ఇంటిదగ్గర దించి వెళ్ళిపోతూ అందులో ఒకడు రెండు వందల డాలర్ల నోట్లు డాక్టర్ జేబులోకుక్కి ''థ్యాంక్స్''అంటూ కరస్పర్శచేశాడు. చైనా కమ్యూనిస్టు గెరిల్లాల సహాయంతో బ్రిటిష్ వాళ్లు తమసైనికులను [illegible] నిర్జనారణ్య ప్రాంతాల్లో దింపారు. అలా దింపిన ఒకానొక గెరిల్లా కాంపుకు డాక్టర్‌ను తీసుకువెళ్ళారానాడు. ఆ విధంగా జపానీయుల హస్తగతమైన మలయా దేశాన్ని బ్రిటిష్‌వారు తిరిగి హస్తగతంచేసుకున్నారు. ఆనాటి విచిత్రసంఘటనలెన్నో జరిగాయి.

అటువంటి భయంకరపరిస్థితుల్లో ఏవి చేసినా నన్నెవరూ ఏమీ చేయలేదు. అందరూ నామెడలో స్టెతస్కోపు వంక, నాచేతినున్న రెడ్ క్రాస్ బాడ్జి వంక చూచి, ''జయహింద్'' అని నినాదంచేసి తప్పుకుని పోయేవాళ్లు— ఒకటి రెండుసార్లు దారిలో కారుచెడిపోతే జపానువారు, చైనావారు కూడావచ్చి రిపేరు చేసి పెట్టారు. అది నాఅదృష్టం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా!

మరొక విశేషం: మలేరియాకు పెట్టింది పేరు మలయా దేశం. మాకు దోమ తెరలు, శరీర లేపనములు, లోపలికి వేసుకునేబిళ్లలు [illegible] చేశారు. మా సిబ్బందిలోనివారందరు ''తూచా''తప్ప కుండా ఆదరించారు. నేను మాత్రం ఎన్నడు దోమతెరకూడా ఉపయోగించలేదు. బిళ్లలువేసుకోలేదు. ఆరు బయటే పడుక. ఆహారంలో మాత్రం నియమం పాటించేవాణ్ని. కొబ్బరి నీళ్ళు విరివిగా త్రాగేవాణ్ని. వేళకు స్నానం, జపం, ఎంత పనిలో ఉన్నాసరే. మా వాళ్లందరికీ మలేరియావచ్చింది నాకొక్కనికి మాత్రం రాలేదు. రామనామమే నన్ను రక్షించింది. నా నియమమే నన్ను కాపాడింది.



వేసవి నెలలలో
చర్మ బాధలను
నివారించుటానికి

సల్ఫర్
టాయిలెట్ సబ్బు
మొటిమలు, పేలుడు, తదితర సర్వ
మైన చర్మ బాధలను నివారింపి
ఉపశమనం ఇచ్చేందుకు
BENGAL CHEMICAL
CALCUTTA BOMBAY

ఖమ్మంజిల్లాలో ఇరిగేషన్ పథకాలు

ఖమ్మం, జూలై 16 —ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్ర సెంట్రల్ ల్యాండ్ మార్టిగేజిబ్యాంక్ ప్రోగ్రామనుసరించి పూర్తి కావచ్చినవని, క్రింద రైతులకు ఆయుకట్టు అభివృద్ధి కు ఎకరం ఒకటికి మూడువందల రూపాయలచొప్పున ఏడులక్షల ఇరవైవేల రూపాయలు భూమి తనఖాబ్యాంకువారు మంజూరు చేసినారని ఖమ్మం కలెక్టర్ శ్రీ యస్. కృష్ణన్ ఇటీవల యిక్కడ చెప్పారు. వీటిక్రింద దాటాపు ఐదువేల ఎకరాలు సాగు అవుతాయి ఇదే మాదిరిగా 1965 సంవత్సరం భూమి తనఖాబ్యాంకు వారు లక్షల డెబ్బై రెండువేల రూపాయలు మంజూరుచేశారని ఈ ధనము పద ప్రాజెక్టులక్రిందగల భూమి 6 వేల ఎకరాలకు ఉపయోగపడునని కూడా 1967 వ సంవత్సరమునుండి ఈ పథకాలు స్కీములకు అంచనాలు వేయబడుతున్నవని కూడా తెల్పారు. [మ. వి.]

నాణ్యమైన
జిన్ బ్లాకులు
దినమునకు 10/15 టన్నులు.
డెలివరీ యివ్వగలము
సికింద్రాబాద్, హైదరాబాదు
పట్టణములకు కావలెను,
సంప్రదించుటకు. వి.వి. సుబ్బారావు,
ఫోన్ నెంబరు 32801
హైదరాబాద్.

రాగి విద్యోపకరణము
ప్లాస్టిక్ ఇన్సులేటెడ్
డి.పి.పి రాగి వైర్లనే
తప్పక వాడండి
వివరముల కొరకు
విశాఖపట్టణము

జీవిత సౌఖ్యం
అనుభవించాలంటే



ఏ కారణం చేతనయినా మీరు బలహీనతపొంది పున్నయెడల సిగ్గుపడ వద్దు. నేడే డాక్టరు చౌదరి గారిని సంప్రదించి పోయిన శక్తిని బలపరచుకోండి. విద్యుత్తులోను, ఎలక్ట్రిక్ చికిత్సలోను, ఆరోగ్యం సరిచేయబడును.
డా. చౌదరి డిస్పెన్సరి
బ్రాంచి 1, ఆంధ్ర పత్రిక గాంధినగరం, విజయవాడ. నెం. 2, రిచ్ స్ట్రీట్, సి. ఆర్. వెనుకప్రక్క, మౌంట్‌రోడ్ మద్రాసు—2.

లాల్‌జి గోధు &
కంపెనీవారి



మార్కు గమనించికొనుడు
మోసపోకుడు
లాల్‌జిగోధు అండ్ కో
సౌకార్‌పేట మద్రాసు-1
హెడ్డాఫీసు బొంబాయి

ఆంధ్రప్రభ, విజయవాడ
ఏజంట్లు కావలెను

ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సండే స్టాండర్డు, స్క్రీన్—తదితర పత్రికలకు అమ్మడానికి దిగువ పేర్కొన్న సెల్లింగు ఏజంట్లు కావలెను.

1. చెరుకుపల్లి — గుంటూరు జిల్లా
2. పాడేరు — విశాఖ
3. లక్ష్మీనరసుపేట — శ్రీకాకుళం జిల్లా
4. మంగపేట — వరంగల్ జిల్లా

సర్క్యులేషన్ మేనేజరు

రేడియో

సోమవారం, జూలై 18
శక 1888—ఆషాఢ 27

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, 7—00తె. వా., 7—15 కల్యాణ బాలసు బ్రహ్మణ్యం. మధ్యాహ్నం:11—45ఉన్నత పాఠశాలలకు, 1—50తె. వా., 2—00 వాతావరణ సూచన. సాయంత్రం:5—30లలిత సంగీతం, 5—50 పద్యపఠనం, 6—15 ప్రాం. వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయిక విషయాలు, 7—00తె. వా., 7—15దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30అభిజ్ఞుల అభిప్రాయం, 7—45 చిత్రసీమ, 8—40చిత్రోత్సవం, 9—30 మాంచాల—నాటిక, 10—35 జనగణమన.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం:6—00హైదరాబాద్ ఎ వలె, 8—30ఎస్. ఎల్. ఎస్.శాస్త్రి:వయొలిన్. మధ్యాహ్నం: 11—55 హైదరాబాద్ ఎవలె, 1—00కల్యాణ బాలసుబ్రహ్మణ్యం, 2—10 ఎస్. ఎల్. ఎస్. శాస్త్రి:వయొలిన్. సాయంత్రం: 7—00తె. వా., 10—35జనగణమన.

విజయవాడ—357.1 మీ.

ఉదయం:6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15సంగీతశిక్షణ. మధ్యాహ్నం:11—45 ఉన్నత పాఠశాలలకు, 12—15వార్తలు—వ్యాఖ్యలు, 12—30కార్మికుల కార్యక్రమము, 1—00కె. రాజామణి, 1—50 తె.వా., సాయంత్రం:5—30స్థానిక ప్రకటనలు, 5—35లలితసంగీతం, పద్యపఠనం, 6—05 వాద్యబృందం, 6—15ప్రాం వా., 6—25 ప్రస్తుతాంశం,6—30పంటసీమలు,7—00 తె. వా., 7—30హైదరాబాద్‌వలె,7—45 లలితసంగీతం, 8—45 రవిశంకర్:సితార్, 10—35జనగణమన.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం:6—00వందేమాతరం, మంగళ గానం, 6—05డి. వి. వాసుదేవన్, 7—30 సంగీతామృతం, 8—15కమలాకైలాసనాథన్, 10—00డి. వి. వాసుదేవన్. సాయంత్రం: 5—30ఎస్. జయలక్ష్మి, 7—00సంగీతామృతం, 8—30బి. పి. కమల, 9—45 రాగం, తానం, పల్లవి:మయూరం ఎస్. రాజం, 11—30మదురై సోమసుందరం,12—00 ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3 మీ.

ఉదయం:6—00మద్రాస్ ఎ వలె, 7—00తె. వా., 7—30మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం:1—50 తె. వా. సాయంత్రం: 6—40ఎస్. జయలక్ష్మి, 7—00 తె. వా., 7—15 చిత్రగానం, 7—30గీతవాలిక, 8—15పాశ్చాత్యసంగీతం:క్లారినెట్, 10—35 ప్రసారసమాప్తి.

పెనుగొండలో 45 మంది అరెస్టు

తాడేపల్లిగూడెం, జూలై 16:— పెనుగొండలోని రిజిస్టర్డ్ క్లబ్బులపై జూలై 13వ రాత్రి 10 గంటలకు పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ ఎం. జగన్నాథరావు, తాడేపల్లిగూడెం పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. రామచంద్రుడు, సబ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణారావు, శ్రీ ఫరీద్‌ల సహాయంతో దాడిజరిపి 45 మందిని అరెస్టుచేశారు. రు. 762లు, జూదపరికరాలు స్వాధీనంచేసుకున్నారు. అదే పట్టణంలోగల లాడ్జింగ్‌లలో ఎస్. ఐ. టి. చట్టంక్రింద నలుగురు స్త్రీలనుకూడా పోలీసులు అరెస్టుచేశారు. [మ. వి.]

అగ్నిప్రమాదాల సందర్భంగా ఒకని అరెస్టు

భద్రాచలం, జూలై 16:— బూర్గంపహాడ్ తాలూకా సారపాక గ్రామ కరణానికి చెందిన మూడు గృహాలు సోమవారంనాడు రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో దగ్ధమైనవి. సుమారు రు. 40,000 ల నష్టం కలిగింది. గతనెల రోజులక్రిందట పై కరణానికి చెందిన ఇల్లుకూడా అగ్నిప్రమాదానికి గురైనది. రు. 30,000 మేరకు నష్టం కలిగినట్లు అంచనావేశారు. ఇంటిలో నిప్పుపెట్టగలిగిన అనుమానంపై పోలీసులు దర్యాప్తుచేసి ఒకరిని అరెస్టుచేశారు. దర్యాప్తు కొనసాగుతున్నది. [మ. వి.]

సారాయి విక్రయం కేసులో ఒక స్త్రీ అరెస్టు

భద్రాచలం, జూలై 16:— మద్యనిషేధశాఖవారు చోడవరం గ్రామానికి చెందిన ఒక గృహంపై దాడిచేసి అక్రమంగా సారాయి విక్రయిస్తుం దన్న నేరారోపణపై ఒక స్త్రీని అరెస్టుచేసి, ఆమెవద్దనుండి రు. 30 లు వసూలుచేశారు. బస్తర్ ప్రాంతంనుండి సారాయిని రవాణాచేయుంచి ఇక్కడ విక్రయిస్తు న్నట్లు ఒప్పుకుంది. [మ. వి.]

మెట్టతాలూకా ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్ యువకర్షక సమితి అధ్యక్షుని విజ్ఞప్తి

గుంటూరు, జూలై 16:— గుంటూరు, నెల్లూరు, కర్నూలుజిల్లాల మెట్టప్రాంతాల్లో వర్షాభావం వలన, మహోపద్రవం బయలుదేరింది. తినుటకు తిండితోపాటు, త్రాగుటకు నీరు, పశువులకు మేతకుకూడా తీవ్ర కొరత యేర్పడి, ప్రజలు రోజా నేసకు వేలు పిల్ల, జల్ల గొడ్డూ గోదా వెంటపెట్టుకుని కొరిసపాడు, మార్కాపురం, వినుకొండ, మార్కాపురం, కంభం దర్శి, పొదిలి కందుకూరు, కనిగిరి మొదలగు మెట్ట ప్రాంతాలనుండి గుంటూరు, కృష్ణాజిల్లాల పల్లపు తాలూకాలకు వలసలు పోతున్నారు", అని ఆంధ్రప్రదేశ్ యువకర్షక సమితి అధ్యక్షుడు శ్రీ దొరుపూరి వీరయ్య తెలియచేస్తున్నారు.

కొరిసపాడు యీ సుదీర్ఘయాత్ర, ఇందుకులోడు దారిభత్యమునకు వసతులులేక నెత్తో నూసా పుట్ట తాకట్టు పెట్టి తెచ్చు కున్న పైసలకు, ఆకాశాన్నంటుతున్న ధరలలో తిండివస్తువులు లభించక, గంజి, గట్టా త్రాగడం, ఎండకు మాడటం వలన అనేకరకముల అంటువ్యాధులు పశువులకు, గొర్రెలు, మేకలకు మెడక్రింద వాపుతో ప్రమాదకరమయిన అంటువ్యాధులతో చావడము మొదలయిన నష్టకష్టములు వర్ణనాతీతంగావున్నాయి. ఇంతవరకు తగిన వర్షాలు లేకపోవడంతో బావులు వట్టిపోయాయి. చెరువులు, దొరువులు, వాగులు వంకలు ఇంకిపోయాయి.

యాదవులు, ఎరుకల, బోయ మొదలగు కులాలకు చెందిన లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగాగల గొర్రెలు, మేకలు వందల, వేల సంఖ్యలో గ్రాసంలేక, త్రాగుటకు నిర్మలమైన మంచినీరు లభించక, అంటువ్యాధులతో మరణిస్తున్నాయి.

మెట్టతాలూకాల రైతాంగం, కూలీల, నేటి యీదుర్భర, దౌర్భాగ్య దయనీయమైన దుస్థితినుండి, కాపాడవలసిన విద్యుక్తధర్మము బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలమీద వున్నది. ఇది మీనమేషాలు లెక్కిస్తూ సంప్రదింపులు ఆలోచనలు సాగిస్తూ కూర్చుంటే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదంవున్నది. కాన యీక్రింది సహాయ కార్యక్రమాలు వెనువెంటనే సాగించాలి.

నిముషాలమీద క్షామ నివారణ పథకాలు తయారుచేసి అమలుపరచాలి. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించవలసిన యావత్తు ఋణాలు వాయిదా వేయాలి. ఎరువులు, విత్తనాలు, పశుగ్రాసం తిండిగింజలు కొనుక్కొనుటకు వడ్డీలేని ఋణాలు మంజూరుచేయాలి. బీదలకు కనీసం గంజికేంద్రములు తెరవాలి. శాశ్వత క్షామ నివారణ పథకాలు రూపొందించి అమలులో పెట్టాలి. గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయుటకు వ్యయాన్ని లెక్కచేయక వెంటనే నీరు సరఫరాచేయించాలి.

గుంటూరులో శ్రీ గురం మల్లయ్యకు సన్మానం

గుంటూరు, జూలై 16:— ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలక్రింద శ్రీ గుర్రం మల్లయ్యకు సన్మానంజరిగింది.

జిల్లా విద్యాశాఖాధికారి శ్రీడి. వెంకటస్వామి యీ సన్మాన సభను ఏర్పాటుచేశారు. శ్రీ మల్లయ్యకు నూటపదహార్లు, శాలువలు సమర్పించబడినవి.

ఎ. సి. కళాశాల అధ్యక్షుడు శ్రీ జె. పాల్స్ యీ సభకు అధ్యక్షతవహించారు.

శ్రీ సూర్యనారాయణశర్మ, జి. ఎస్. ఎన్. పట్నాయక్, శ్రీ జె. మాధవరామశర్మలు ప్రసంగించారు.

తూర్పుగోదావరిజిల్లాలో ధాన్యం ధర పెరుగుదల

కాకినాడ, జూలై 16:— తూర్పుగోదావరి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను ఒక అహారమండలంగా రూపొందించిన నాటినుండి తూర్పుగోదావరిజిల్లా ఆహారపరిస్థితికి ఏదైనా అవాంతరం ఏర్పడగలదా అని కొందరు తమ ఆతురతను వెలిబుచ్చినట్లు కలెక్టరు శ్రీ అసదుల్లాసయీద్ 11 వ తేదీన ఇక్కడ చెప్పారు. తూర్పుగోదావరి మిగులుజిల్లా కొరత ప్రాంతమైన విశాఖకు ఆహారధాన్యాలను సరఫరా చేయగలదు. ఇదివరలో కూడా తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలనుండి విశాఖకు ఆహారధాన్యాలు సరఫరా చేయబడుతూ ఉండేవి. ఈ ఏడాది వర్షాలు కురవ నందున విశాఖ, శ్రీకాకుళం తూర్పుగోదావరిలోని కొంతభాగంలో పరిస్థితి కొంచెంక్లిష్టంగా వున్నది. ఆహారపరిస్థితిని మెరుగుపరచడానికి ఖరీఫ్‌పంటకు గాను సకాలంలో 30,000 బస్తాల వరి విత్తనం సరఫరా చేసినట్లు కలెక్టరు చెప్పారు. పై ఆహారమండలం ఏర్పడిన అనంతరం తూర్పుగోదావరిజిల్లాలో ధాన్యం క్వింటాల్ ధర రూ 6 లకు పెరిగింది. విశాఖలో ధరతగ్గినట్లు చెప్పబడింది. ఇక్కడ బస్తా రూ 40 లు అమ్ముతున్నది. [మ. వి.]

రేపల్లెలో డాక్టర్ అంబేద్కర్ జయంతి

రేపల్లె, జూలై 16:— డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్ జయంతి యిటీవల యిక్కడ నెహ్రూజీ చౌకువద్ద జరిగింది. శ్రీ కేసన రామస్వామి సభకు అధ్యక్షత వహించారు. శ్రీ దోనేపూడి మోహన్‌ప్రసాద్ ప్రార్థన చేశారు. శ్రీ వై. వి. యస్. సుబ్బారావు, శ్రీ పేరికె రాఘవయ్య, శ్రీ లక్ష్మీనారాయణ అంబేద్కర్ జీవితవిశేషాలను, వారి రచనలు, సాంఘికసేవ, రాచకీయవిజ్ఞానం, ఇంకా వారికిగల అపార మేధాశక్తిని గురించి వివరించారు. కన్వీనరు శ్రీ జి. లాజరస్ వందన సమర్పణ చేశారు. ఉదయం మిషన్ కాంపౌండులో కార్యకర్తల సభజరిగింది. శ్రీ అంబేద్కర్ లైబ్రరీని కూడా ప్రారంభించారు. ఇందులో శ్రీ అంబేద్కర్ రచనలు ఎక్కువగా సేకరించి ప్రచారం చెయ్యాలని కార్యకర్తలు నిర్ణయించేశారు.

95 వేల టన్నుల బియ్యం సేకరణకు సన్నాహం

అయిదు తాలూకాలలో

బందరు, జూలై 16:— కృష్ణాజిల్లాలోని బందరు, దివి, కైకలూరు, గన్నవరం, గుడివాడ తాలూకాలనుంచి ఈనెల 6 వ తేదీ నుండి 17 వ తేదీలోగా 95 వేల టన్నులు ధాన్యం లేదా బియ్యం సేకరించాలని నిర్ణయించుకుని సేకరణ కార్యక్రమం ఆరంభమైనదని జిల్లా సప్లయి ఆఫీసర్ శ్రీ యస్. బాలాజీసింగ్ జూలై 9 వ ఇక్కడ చెప్పారు.

"ఈమొత్తం జిల్లాలోని నాడకాలకు ఉపయోగించబడుతాయని" కూడా ఆయన అన్నారు.

"రాష్ట్రంలోని తరుగు జిల్లాలకు కృష్ణాజిల్లానుండి 600 టన్నుల డిస్‌కలరు బియ్యాలకు పర్మిట్లు యివ్వబడినట్లు యికమీద ఈపర్మిట్లు కూడా యివ్వబడవని" ఆయన చెప్పారు.

"యితర జిల్లాలను పోల్చిచూసినప్పుడు, కృష్ణాజిల్లాలో వాట్లవిషయం కొంత మెరుగ్గా ఉన్నదని" శ్రీ బాలాజీసింగ్ చెప్పారు

"తైచుంగ్ నేటివ్ 1 పంట ఉప్పుడు బియ్యానికి తప్ప యితర నాడకాలకు పనికిరావని, యిది ఎకరాకు 40 బస్తాలవరకు దిగుబడి వస్తుందని ఆనందిస్తున్నారే గాని, ఇది ఒక్క ఎగుమతికేతప్ప మరెందుకు మన ప్రాంతానికి ఉపయోగించడంలేదని 2 ఏండ్లలో ఈతరగతి పంట పండించటం విరమించబడ్డా ఆశ్చర్యంలేదని" కూడా అధికారులిక్కడ భావిస్తున్నారు. [మ. వి.]

విశాఖ రోటరీ కార్యవర్గం

విశాఖపట్నం, జూలై 16:— ఇండియన్ ఆక్సిజన్ లిమిటెడ్ బ్రాంచి మేనేజర్ శ్రీ వై. దాస్‌గుప్తా విశాఖపట్నం రోటరీక్లబ్ అధ్యక్షుడుగా 1966—67 సంవత్సరానికి 9 వ తేదీన ప్రమాణ స్వీకారంచేశారు. శ్రీ కె. ఎస్. దత్ [రిటైరింగ్ గవర్నర్] నుండి రోటరీ జిల్లా 315 గవర్నరుగా శ్రీ ఎస్. రామాచార్ చార్జితీసుకున్నారు. శ్రీ కె. వై. కృష్ణమూర్తి [కార్యదర్శి] నివేదిక సమర్పించారు. శ్రీ కృష్ణమూర్తిస్థానే శ్రీ గరుడుబ్రహ్మాజీ కార్యదర్శిగావున్నారు. శ్రీ ఎస్. వి. కృష్ణారావు సభ్యుడుగా చేర్చుకోబడ్డారు.

రోటరీ అంతర్జాతీయ అధ్యక్షుడు శ్రీ రిచర్డ్ ఇవాన్స్ సూచించిన దశసూత్రాలను అనుసరించవలసినదిగా శ్రీ రామాచార్ రొటేరియన్లకు కోరారు. [మ. వి]

నెల్లూరు

నెల్లూరు రోటరీక్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు యిటీవల జరిగాయి. ఈ సందర్భంగా యిక్కడజరిగిన సభకు వాజీ అధ్యక్షుడు శ్రీ వి. వీరరాఘవరెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ పి. సత్యనారాయణ ముఖ్యఅతిథిగా వున్నారు. మాజీ కార్యదర్శి శ్రీ జె.వి. రెడ్డి నివేదిక సమర్పించారు. శ్రీ ఆర్.ఎల్. రెడ్డి వందన సమర్పణ చేశారు.

నూతన కార్యవర్గ సభ్యులు:— శ్రీ వై. వెంకటేశ్వర్లు— అధ్యక్షుడు, శ్రీ సి. రామకృష్ణ, శ్రీ పి.వి. సుబ్బయ్య—ఉపాధ్యక్షులు, శ్రీ పి. బి. గుప్తా—కార్యదర్శి, శ్రీ డి. శేషారెడ్డి—సహాయక కార్యదర్శి, శ్రీ పి. ఐ. రమణారెడ్డి—కోశాధికారి, శ్రీ వై. పురుషోత్తమరావు, శ్రీ జె. నారాయణయ్య, శ్రీ కె. కృష్ణారెడ్డి—డైరెక్టర్లు, శ్రీ వి. సత్యనారాయణ సార్జెంట్ ఎట్ ఆరమ్స్. [మ. వి]

ఏలూరు

ఏలూరు, జూలై 16:— ఏలూరు రోటరీ క్లబ్ సమావేశం 10వ తేదీన ఇక్కడ జరిగింది. రెవ. రాగర్‌సి. కాన్ ముఖ్య అతిథిగాసభకుహాజరయారు. శ్రీ ఎం. సత్యనారాయణమూర్తి [మనుకు]చే ఆరుగురు కొత్తసభ్యులు చేర్చుకోబడ్డారు. శ్రీ వి. విశ్వేశ్వరరావురోటరీసూత్రాలను వివరించారు. ఏలూరును చక్కటి పట్టణంగా రూపొందించడానికి కృషిచేయవలసినదిగా శ్రీ కాన్ రొటేరియన్లకు సూచించారు. ఈ దిగువ నూతన కార్యవర్గ సభ్యులచే ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

శ్రీయుతులు పి. సత్యనారాయణ: అధ్యక్షుడు: బి. జి. యస్: ఉపాధ్యక్షుడు, ఎం. వి. సుబ్బారావు:కార్యదర్శి, కె. ఎన్.ఆర్.మూర్తి: సంయుక్త కార్యదర్శి, సలుగురు డైరెక్టర్లు, శ్రీ కె. వి. సుబ్బారావు వందనసమర్పణగావించారు. [మ. వి.]

నంద్యాల స్టేట్ బ్యాంకులో సబ్‌ట్రెజరీ సౌకర్యం

నంద్యాల, జూలై 16:— డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ, అకౌంట్సు [హైదరాబాద్]వారి ఉత్తర్వు ప్రకారం స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీ కె. నరసింహారావు స్థానిక స్టేట్‌బ్యాంక్‌లోనే జూలై 11వ తేదీ ఉదయంనుంచి చలానాలు యివ్వడం, చలానాలు ప్యాసుచేయడం, ప్రారంభించారు. ఈ కార్యాలయానికి శ్రీ కె. నరసింహారావు ప్రారంభోత్సవం చేశారు. ఇంతకు ముందు ఈ కార్యాలయం స్థానిక సబ్ట్రెజరీ ఆఫీసు కార్యాలయంలో ఉండేది. ఇది పట్టణానికి కొంత దూరంగా ఉండటంవలన ప్రజలకు కొంత అసౌకర్యంగా ఉండేది.

కాని ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ ఇరుకుగా ఉన్నది. కొత్తగా కట్టే భవనంలో ఈ ఏర్పాటు కూడ అయితే ప్రజలకు అన్నివిధాల సదుపాయంగాఫుంటుందని ప్రజలుభావిస్తున్నారు. [మ.వి.]

క్షామబాధితగ్రామంలో పాలపొడి పంపిణీ

రాజమండ్రి, జూలై 16:— జిల్లాలోని క్షామ బాధిత ప్రాంతాలలో భారత రెడ్‌క్రాస్ సంఘం రాజమండ్రి బ్రాంచి పాలపొడిపంపిణీకి ఏర్పాటు చేసింది. కోరుకొండసమితి అధ్యక్షుడు శ్రీ కె. తమ్మయ్య 8 గ్రామాలలోని ప్రజలకు పాలపొడిని పంచి పెట్టారు. శ్రీ అమ్మిరాజుమరి ఎనిమిది గ్రామాలలో పంపిణీ గావించారు.

రెడ్‌క్రాస్ సంఘం తరపున, గాదరాడగ్రామములోని అగ్ని బాధితులకు శ్రీ కె. ఆర్. వేణుగోపాల్ [సబ్‌కలెక్టరు] శనివారంనాడు వస్త్రాలను పంచి పెట్టారు. 55 గృహాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమైనవి. [మ.వి.]

విజయవాడ పూరిపాకలవారి సంఘం కార్యవర్గ సమావేశం

విజయవాడ, జూలై 16:— విజయవాడ పూరిపాకలవారి సంఘ కార్యవర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావుఅధ్యక్షతన జరిగింది. సంఘాన్ని సొసైటీల చట్టం క్రింద రిజిస్టరు చేయించడానికి సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

అగ్నిప్రమాదాల విచారణ కమిషన్‌కు సంఘం పక్షాన మెమోరాండం ఇవ్వడానికికూడా సమావేశం నిశ్చయించింది. మే 11న అగ్ని ప్రమాదానికి గురైన భాస్కరరావుపేటలోని 813 మంది యింటి యజమానులకు కూడారు50ల చొప్పున ధనసహాయం చేయవలసినదిగా కలెక్టర్‌ను కోరుతూ సమావేశం మరొక తీర్మానం ఆమోదించింది.

సత్తెనపల్లి తపాలాశాఖ సమావేశం

సత్తెనపల్లి, జూలై 16:— సత్తెనపల్లి సర్కిల్ తపాలాశాఖవారు ఇటీవల శ్రీశరభయ్య హైస్కూలు ఆవరణలో శ్రీ యం. యస్. మూర్తి అధ్యక్షతన సమావేశమై, తమ ఉద్యోగాలలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులనుగురించి, అలవెన్సులు ముమ్మరగునవి ఈ కాలపు ధరలననుసరించి పెంచవలసిన ఆవశ్యకతను గురించి, శ్రీయుతులు యం. ప్రభాకరరావు, పి. పురుషోత్తమరాజు, యం. ఖాదర్‌హుసేన్, జె.హనుమంతరావు మున్నగువారు ప్రసంగించారు.తమ యిబ్బందులను గురించి పై అధికారులకు తెలియజేయుటకు కొన్ని తీర్మానాలు జేసికొన్నారు. [మ. వి]

ఎలమంచిలి తాలూకా టీచర్ల సంఘ సమావేశం

యలమంచిలి, జూలై 16:— యలమంచిలి తాలూకా టీచర్లసంఘం 10 వ తేదీన ఇక్కడ శ్రీ కె. పి. వెంకట రత్నం[హెడ్మాస్టర్] అధ్యక్షతన సమావేశమైనది. శ్రీ జి. ఎస్. సాంబశివరావు స్వాగతం పలికారు. శ్రీ ఎ. వెంకటరావు సభను ప్రారంభించారు. శ్రీయుతులు ఏ. సూర్యప్రకాశరావు, జి. వి. రమణయ్యలు ప్రసంగించారు. ఈ దిగువ నూతన కార్యవర్గం పై సంఘానికి ఎన్నికయింది: శ్రీయుతులు కె. పి. వెంకటరత్నం. అధ్యక్షుడు, ఏ. సూర్యనారాయణమూర్తి, పి. వెంకటరావు: ఉపాధ్యక్షులు, కుమారి పి. లలిత, వి. సూర్యనారాయణరాజు: సంయుక్త కార్యదర్శులు, వి. సూర్యనారాయణ: కార్యదర్శి. [మ. వి.]

విశాఖ జిల్లాకు లారీలలో ధాన్యం రవాణా

కొత్త ఆహారమండలం ఏర్పడిన ఫలితం

కాకినాడ, జూలై 16 :— గత నెలరోజులుగా ధాన్యం బస్తాలను వేసి, పైన గడ్డితో వాటేసి కప్పి, లారీలు విశాఖకు రాత్రింబవళ్ళు వెడుతున్నవి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలతో కొత్త ఆహారమండలం ఏర్పాటు చేసిన అనంతరం ఇది మరింత ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పుడు మూడింతలు సంఖ్య లారీలలో ధాన్యం బస్తాల రవాణా జరుగుతున్నది. సామాన్య వినియోగదారుడు ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి రెండు కిలోలకు మించి బియ్యం తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు. కంట్రోలు ధరలకు బియ్యం ఎక్కడా దొరకడం లేదు. పెంకుపాపులు యిస్తున్న బియ్యం నాణ్యతకు తక్కువగా ఉన్నవి. ధాన్యం బస్తా ధర గతవారంలో రూ. 8 నుండి 10 లకు పెరిగింది. (మ. వి.)

ఆటో ఎక్స్ఛేంజికై తాడేపల్లిగూడెం అభ్యర్థన

తాడేపల్లిగూడెం, జూలై 16 :— స్థానిక వర్తకుల మండలి కార్యవర్గం శ్రీ ఎం. సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశమై టెలిఫోనుల వినియోగంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించవలసినదిగా టెలిఫోనుశాఖాధికారులను కోరారు. స్థానిక ఎక్స్ఛేంజిని ఆటో ఎక్స్ఛేంజిగా మార్పుచేయవలసినదిగా వారుకోరారు. (మ.వి.)

21 మంది రౌడీలకు జుల్మానాలు

తాడేపల్లిగూడెం, జూలై 16 :— పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ వి. రామచంద్రుడు, శ్రీ ఎస్. ఫరీద్, శ్రీ ప్రసాదరావుల సహాయంతో 10 వ తేదీన ఇక్కడ 21 మంది, రౌడీలను అరెస్టు చేశారు. బెంచి మేజిస్ట్రేటు శ్రీ వి. నాగేశ్వరరావు ఎ. పి. సి. పి. ఆక్టు క్రింద నిందితునికి ఒక్కొక్కనికి రూ. 10లు చొప్పున జుల్మానా విధించారు. (మ. వి.)

లోకల్ లైబ్రరీ అథారిటీ సభ్యుని ఎన్నిక

తాడేపల్లిగూడెం, జూలై 16 :— వల్లూరు పలి సర్పంచి శ్రీ వేమూరి గోపాలకృష్ణమూర్తి జిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీకి సభ్యుడుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ కాశీ కృష్ణాచార్య జన్మదినోత్సవం

రాజమండ్రి, జూలై 16 :— శ్రీ కాశీ కృష్ణాచార్య 96 వ జన్మదినోత్సవం 12 వ తేదీన ఇక్కడ ఆంధ్రకేసరి యువజన సమితిచే జరుపబడింది. సభకు శ్రీ వై. మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. సంస్కృత భాషాభివృద్ధికి శ్రీ కృష్ణాచార్య సేవలను ఆయన కొనియాడారు. (మ. వి.)

నెల్లూరులో వనమహోత్సవం

నెల్లూరు, జూలై 16 :— ఇటీవల యిక్కడ 17 వ వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. కె. ముఖర్జీ ధరరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దర్గ మిట్టలో జరిగిన సభకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి శ్రీ ఎం. నరసింహారావు స్వాగతం చెప్పారు. [మ. వి.]

సభలు-సమావేశాలు

విజయవాడ, శ్రీ విజయదుర్గా సంగీత విద్వత్సభ ఆధ్వర్యాన జూలై 17వతేదీ సాయంకాలం 6 గంటలకు సత్యనారాయణపురంలోని శ్రీ నర్రా గోపాలకృష్ణయ్య భవనంలో శ్రీ చింతా కృష్ణమూర్తికి, శ్రీ పాతూరి మధుసూదనరావుకు సన్మానంజరుగుతుంది. శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య సభనుప్రారంభిస్తారు. శ్రీ పసల సూర్యచంద్రరావు[ఎం. ఎల్. సి.] అధ్యక్షత వహిస్తారు. శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య సమ్మానసమర్పణ చేస్తారు. శ్రీ జమ్మలమడక మాధవరామశర్మ ప్రసంగిస్తారు. ఎన్. అనసూయఎ.న్.వి.కనకదుర్గ బృందంవారు సంగీత సభ జరుపుతారు.

* *

కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వరవిశ్వర్‌ప్యాలెస్ జూలై 17వ తేదీ సాయంకాలం కాంగ్రెస్‌కార్యకర్తల నుద్దేశించి ప్రసంగిస్తారు.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY
FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES
13A, Sterling Road, Nungambakkam, Madras-34
A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING కు మంచి శిక్షణ ఇవ్వబడును. పరీక్షలో ప్యాసులయిన వారి రాతను పెట్టి, ఇయ్యబడు గ్యారంటీ ప్రక్క దేశాలనుండి విద్యార్థులు చేరియున్నారు
ఈ క్రింది కోర్సులు నేర్పబడును
(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్ లేక ఎలక్ట్రికల్ B.E DEGREE కి సమానము.
కనీసపు అర్హతలు: S.S.L.C.. లేక దానికి సరియైన పరీక్ష:—
P.U.C.(ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, సైన్సులో ఇంటరు, డిప్లొమా హోల్డర్లు, మరియు B.Sc. చదివిన వారికి: తక్కువ కాలము.
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 ఏండ్ల కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E.(INDIA) అర్హత: S.S.L.C. లేక ఇంకా ఎక్కువ అర్హతలు. S.S.L.C.పరీక్షకుపోయినవారు కూడ దరఖాస్తు పెట్టుకోవచ్చును.
(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience (Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE: Tutorial Classes for Failed Students.
వర్క్ షాపు, లేబరేటరీ, మరియు హాస్టల్ కలవు.
Director: M. A. KRISHNASWAMY, M. Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)
పూర్తి ప్రాస్పెక్టస్సుకు రు. 1/- M. O. పంపుతూ వ్రాయండి
Principal: R. SIVARAMAKRISHNAN B.E., A.M.I.E (India) Formerly Principal of C. N. T INSTITUTE, Madras-7

లిటిల్స్ గ్రైప్ వాటర్



శిశుపిల్లలకు ఆదర్శమైనది
పళ్ళురాటప్పుడు, కడుపు ఉబ్బరము నకు, కడుపు మరియు ప్రేగుల మొద ఏర్పడు కలుగు విరేచనము నకు ఆగనిదని చెరిపిన తల్లులు ఎల్లప్పుడు దీనిని ఒప్పుకొనుచున్నారు.
లిటిల్స్ ఓరియంటల్ బామ్ & ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ మద్రాసు

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
పరాభవ దీపావళి కథల పోటీ
2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏడాదివలెనే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకొంటారని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందచేయాలనే మా పూనిక విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి బహుమతి : 1,000
రెండవ బహుమతి : 700
మూడవ బహుమతి : 500
రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు :

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయరచనలే కాని అనువాదాలు పంపరాదు.
3. రచన పావు పు సైజులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక పక్కన వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రకురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరుమీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలు ఏ సందర్భంలోనూ తిప్పి పంప బడవు.
8. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2'కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేర వలసిన ఆఖరి తేది | 1966 ఆగస్టు 31

GOOD YEAR
ట్రక్ టైర్లపై ఖర్చులను మిగల్చడం ఎలా



గుడ్‌ఇయర్ 3T కార్డ్ టైర్లనే అమర్చుకోండి



టైర్లు పేలిపోతాయనే సమస్యే వుండదు



కారణం: 3T కార్డ్ ఉక్కుకంటే దృఢమైనది



ఎన్నోమార్లు ధీమాగా రీట్రెడ్లు చేసుకోవచ్చును



ఎంతో డబ్బు మిగుల్చుకోవచ్చును

GOOD YEAR
ప్రపంచంలోకెల్లా పెద్ద టైర్ మరియు రబ్బర్ కంపెనీ—భారతదేశంలో 1922వ సం॥ నుండి సేవచేయుచున్నది



నిశ్చింతగా గుడ్‌ఇయర్ వాడండి !
◀ ట్రాక్షన్ హై-మైలర్

దాక్టరులెవ్వరికీ తెలియ కుదుర్చుకోవచ్చునని ఎంత అధికారముగా
బాక్‌లా
అజీర్ణము, ఉదరరోగాలు, విరేచనాలు, నొప్పి, కళ్లనొప్పులు, కడుపుబ్బరం మొదలగు వ్యాధులకు పనిచేయును.
384 గ్రాముల వెల రూ. 3/-. ఒకేసారి 3 డబ్బాలకు కొంటే రూ. 9-00 పోస్టేజి ఖర్చులేదు.
ది బాక్‌లా ఔషధాలయం 140 మహాత్మా గాంధీ రోడ్, కలకత్తా-7

ఇంజక్షన్ శిక్షణ కోర్సు

తక్కువ వ్యవధిలో, నూతన పద్ధతులతో శిక్షణ పొందండి.

వివరములకు Rs.1.00 పంపండి.

ఆయుర్వేద ఇంజక్షన్ శిక్షణ కేంద్రము.

Phone: 74693

డా॥ డి. హనుమంతరావు

1767 మహంకాళిస్ట్రీట్, సికింద్రాబాద్-ఏ.పి.

కేరళలో కొందరు ఉద్యోగులపదవీవిరమణ వయసు పెంపు

త్రివేండ్రం, జూలై 16:—కేరళ ప్రభుత్వం తన ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 55 నుండి 58 సంవత్సరాలవరకు పెంచడానికి నిర్ణయించింది. ఇది కొత్తరకాల ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆరు గొప్ప కాటాకుస్తీలు

ఆంధ్ర జింఖానా (గౌండ్సు)

లక్ష్మణ రెజిలింగ్ స్టేడియం, విజయవాడ

ప్రతి ఆదివారం గొప్ప కాటాకుస్తీలు జరుగును

17—7—66 ఆదివారం ప్రోగ్రాం

...రెడ్డి పహిల్వాన్ [గుడివాడ]	...	నసురుద్దీన్ పహిల్వాన్ [బీజాపూర్]
ఛోటా పహిల్వాన్ [హైదరాబాద్]	...	మాణిక్ పహిల్వాన్ [పూనా]
లక్ష్మణరెడ్డి [గుడివాడ]	...	పాండురంగా [షోలాపూర్]
నామ్‌దేవ్ [షోలాపూర్]	...	సీను [విజయవాడ]
షౌర్ నారాయణ [విజయవాడ]	...	రెడ్డెమ్మ [గుడివాడ]
యూసూఫ్ [హైదరాబాద్]	...	ఖూప్‌సింగ్ గదక్

రేట్లు 2-00 1-00

సెక్రటరి: ఆర్. లక్ష్మణరావు

లూబ్రికేటింగ్ నూనెలు

మరియు

అన్నిరకాల పెట్రోలియం సరుకులు

మిక్కిలి సరసమైన ధరలకు లభిస్తున్నవి.

వివరాలకు:

నేషనల్ ఆయిల్ కంపెనీ

హెడ్డాఫీసు: 65, కాటన్ స్ట్రీట్, కలకత్తా—7.

ఫోన్లు: 335981, 337912, 555525, 665111

తంతి: Hawabaj

Pressman

క్రీడాలోకం

బ్రెజిల్ ఓటమి
ప్రపంచ ఫుట్‌బాల్‌లో

లండన్, జూలై 16:— ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్పుల్ 1958,62 చాంపియన్ దేశమయిన బ్రెజిల్, హంగేరి మీద 1—3 గోల్సుతో ఓడింది.

అంచనాలనుబట్టి ఇది 'పెద్ద తారుమారు ఫలితం. మొదటిపోటీలో, బల్గేరియామీద ఆడిన దానిబట్టి, నిన్నటిపోటీలో హంగేరీ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆట గమనించినట్లే, నిన్న హంగేరి గెల్వటం న్యాయం. చాతుర్యంలో బ్రెజిల్ ఆటగాళ్ళకు తీసిపోకుండా, వర్షంవల్ల జారుడుగావున్న గ్రౌండులో, హంగేరీ ఆటగాళ్ళు తమకువచ్చిన అవకాశాలను చేజిక్కించుకొన్నారు. ఆట ప్రారంభమయిన 3వ నిమిషంలో, ఫెరెన్క్‌బెనే అద్భుతమైన గోలుచేశాడు. బెన్నెక్ బంతిని నలుగురినుంచి నేర్పుగా, యుక్తిగా తప్పించి, బహువేగంతో బంతిని ఎడమకాలితో గోలులోకి పంపాడు. ఇప్పటివరకు ఈ పోటీలలో చేయబడిన గోల్సులో ఇది అతిముఖ్యం. 12వ నిమిషంలో పెలె బదులావచ్చిన టోస్టావ్ బ్రెజిల్ గోలుచేశాడు. విరామంతర్వాత హంగేరికి 64వ నిముషంలో ఫారాకాస్, 74వ నిముషంలో మెస్‌జోలీ గోలు చేశారు. 12 ఏండ్లలో బ్రెజిల్ ప్రథమ ఓటమి యిది.

ఈ పోటీ చూడవచ్చిన 50,000 కు పైగల ప్రేక్షకులు, బ్రెజిల్ ఓటమి వింతగా కాకుండా, ఆటలోని ఒడుదుడుకులు, నైపుణ్యంతో, తన్మయులై వర్షాన్ని లక్ష్యపెట్టకుండా, తడుస్తూనే చూస్తూ కూర్చున్నారు. బ్రెజిల్, పోర్చుగల్, బల్గేరియా, హంగేరీలుకల ఈ ముఖ్యవిభాగంనుండి ఏయిద్దగూడా క్వార్టర్ ఫైనల్ దశకు వెళ్ళగలరనేది చెప్పడం బహుకష్టం.

మంగళవారం బ్రెజిల్, పోర్చుగల్ మధ్య జరుగునున్న పోటీ అత్యంత ముఖ్యమైంది. ఆ పోటీలో పెలేతప్పక ఆడగలడని, ఇట్టిలో తగుమార్పు చేగలడని అంచనా. కాని నిన్నటి ఓటమి ప్రభావమెట్లుండునో?

ఇతరపోటీలలో స్పెయిన్, స్విట్జర్లెండ్‌ను 2—1తో, ఉరుగ్వే—ఫ్రాన్స్‌ను 2—1 తో ఓడించగా, నార్త్ కొరియా—శైలీపోటీ 1—1తో సమమయింది.

ఇతర వార్తలు

హైదరాబాద్ రహీంపుట్‌బాల్ లీగులో, సెంట్రల్ సెలెక్ట్ వ్యాను, హెడ్‌క్వార్టర్స్ పోలీసును 2—0 గోల్సుతో, సిటీ ఓల్డ్ బాయ్స్ రైల్వే రిక్రియేషన్ క్లబ్‌ను 2—1 గోల్సుతో ఓడించారు.

స్టేట్‌బ్యాంకు టేబుల్ టెన్నిస్ సెమీ ఫైనల్‌లో, బొంబాయి, ఢిల్లీని 5—1తో, మద్రాసు, కలకత్తాను 5—2తో ఓడించి, ఫైనలుకు చేరారు.

వచ్చేనెలలో విద్యార్థులకు పరిమితమైన టేబుల్ టెన్నిస్ టోర్నమెంటు జరపటానికి ఏ. పి. ఆంధ్రప్రదేశ్ హోమియోపాత్ కాలేజి అండ్ హాస్పిటల్, గుడివాడ, నిశ్చయించినట్లు తెలుస్తున్నది.

మద్రాసు, జూలై 15:— ఖరీదు గల ఒక వంద రిస్టువాచీలను సింగపూర్‌నుంచి మద్రాసు వచ్చిన ఒక ప్రయాణికునివద్ద పట్టుకున్నారు. వీటి ఖరీదు ముప్పయివేలువుంటుంది. వీటిని దొంగతనంగా చేరవేస్తున్న భారతీయుణ్ణి మీనంబాకం విమానాశ్రయంలో కస్టమ్సు శాఖవారు స్వాధీనపరచుకున్నారు.



ASP/M-6 TEL

నేను ఇప్పుడు
బెస్ట్ ముడీస్ బ్లెండ్
మాత్రమే వాడుతున్నాను

ప్రత్యేకమైన రుచిని కోరేవారికోసం ప్రత్యేకంగా బెస్ట్ ముడీస్ బ్లెండ్ టీ తయారు చేయబడుతున్నది కనుక నేను ఇప్పుడు దానినే వాడుతున్నాను. దాని సువాసనకూడా ఇతరమైన వాటికంటే భిన్నమైనది. మా కుటుంబమంతా బెస్ట్ ముడీస్ బ్లెండ్‌నే కోరుతారు. ఇది మాటోటివారికోసం తయారుచేయబడుతూ వుండడమే దీనికి కారణం. అంతేకాక ఇది మేలిరకంకూడా. మీరుకూడా వాడి చూడండి; మీరు కూడా దానిని వదలిపెట్టలేరు.

ముడీస్ టీ

CONSORT SUPERFINE

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-3

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 803204

సంపుటి . 31 సంచిక : 194 విజయవాడ 18-7-1966 సోమవారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును.

'అతి వయస్సు: అతిగోప్యం'

అరవ్‌స్కిర్క్, జూలై 17:— (టలస్‌లోని లాంక్‌షైర్‌మండలానికి చెందిన అరవ్‌స్కిర్క్ నగరంలో నెవిన్ బాంబర్ అనే వ్యక్తి వున్నాడు. ఈయనకు భార్య వయస్సు చెప్పడం ఇష్టం లేదు. ఈ విషయంలో ఆడవాళ్ళకంటె ఇతని పట్టుదల హెచ్చు. ఇంట్లో నీరుకుళ్ళాలు జనగణనాధికారి స్టేషన్‌కు ఆఫీసుకు వెళ్ళగా అక్కడ అధికారులు ఎంత ప్రయత్నించినా భార్య వయస్సు చెప్పడానికి నిరాకరించాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు పౌను జరిమానా చెల్లించ డానికి కూడా అంగీకరించలేదు. 'జైలుకైనా వెళ్ళడానికి సిద్ధమే'నని బాంబర్ ప్రకటించేశాడు. 'భార్యలవయస్సు వెల్లడి చేయడం పెద్దమనిషితరహా కాద'ని ఇతని వాదం. దీనికి తిరుగేముంది.

అమెరికాతో సుదీర్ఘ సమరానికి ఉత్తరవియత్నామ్ సంసిద్ధత

ప్రెసిడెంట్ హోచిమిన్ ప్రకటన: పాక్షిక సైనిక సమీకరణకు ఉత్తరువు

గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి వియత్‌కాంగ్ నాయకుల కృతనిశ్చయం

టోకియో, జులై 17:— వియత్నాం పోరాటం దశాబ్దాలతరబడి కొనసాగగలదని, ఈమహాయుద్ధంలో అనేకనగరాలు, పట్టణాలు సర్వనాశనంకాగల ప్రమాదం ఏర్పడినప్పటికీ తాము వెనుకాడక ఎన్ని త్యాగాలైనా చేసి, తుది విజయం సిద్ధించేవరకు పోరాడగలమని ఉత్తరవియత్నాం ప్రెసిడెంట్ హోచిమిన్ గతరాత్రి ప్రకటించారు. అమెరికా దాడులను ఎదుర్కొనడానికి ఉత్తరవియత్నాం అంతటా పాక్షిక సైనిక సమీకరణకుకూడా ఆయన ఉత్తరువు జారీచేశారు.

ఇది ఇలావుండగా దక్షిణవియత్నాంలో గెరిల్లాయుద్ధచర్యలను తీవ్రంచేసి, విజయంసిద్ధించేవరకు అమెరికాతో పోరాటాన్ని కొనసాగించడానికి వియత్‌కాంగ్‌నాయకులు నిర్ణయించినట్లు నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది.

ప్రెసిడెంట్ హోచిమిన్ జెనీవా ఒడంబడిక 12 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ దక్షిణ వియత్నాంలో వియత్‌కాంగ్ దళాలకు అవసరమైన సహాయాన్ని అందజేయగలమని హామీ ఇచ్చారు.

76 సంవత్సరాల వృద్ధుడైన ప్రెసిడెంట్ హోచిమిన్ గతరాత్రి రేడియోలో దృఢ వైఖరిలో మాట్లాడుతూ "ఈసమరంలో ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా అవరోధాలేర్పడినా మాప్రజలు, సైన్యం తుది విజయము సిద్ధించేవరకు కృతనిశ్చయంతో పోరాడగల"రని అన్నారు.

"ఈయుద్ధం ఐదేళ్ళు, పదేళ్ళు, ఇరవై సంవత్సరాలు లేక ఇంకా ఆపైనకూడా కొనసాగవచ్చు. హనోయ్, హైఫాంగ్ నగరాలు, ఇంకా ఇతరనగరాలు సర్వనాశనమైనప్పటికి వియత్నాం ప్రజలు మాత్రం బెదిరింపులకు లొంగడం కలలోనిమాట" అని ఆయన స్పష్టీకరించారు.

తీవ్రమైన పరుష పదాలతో నిండిన ప్రెసిడెంట్ హోచిమిన్ ప్రసంగంలో రాజీ ప్రయత్నాలు గాని ఏదో ఒక ఒప్పందానికి వచ్చే సూచనలుగాని ఏమాత్రం సూచింపబడలేదు.

"తమ షరతులకు లోబడి మమ్ములను చర్చలకు లొంగదీయడానికి, దక్షిణ వియత్నామ్ నుడిగుండంనుంచి బ్రతికి బయటపడే యత్నంలో అమెరికా దురాక్రమణదారులు ఉత్తర వియత్నామ్‌పై విమాన దాడి ప్రారంభించారు. కాని ఉత్తర వియత్నాం అందుకు ఏమాత్రం జంకదు, లొంగదు. శత్రువులను ఓడించేవరకు పోరాడడానికే మేము కృతనిశ్చయులమైనాము" అని ప్రెసిడెంట్ హోచిమిన్ అన్నారు.

ఉత్తర వియత్నామ్ ప్రెసిడెంట్ ప్రసంగాన్ని హనోయ్ రేడియో ప్రసారం చేసింది.

ఉత్తర వియత్నాం అంతటా పాక్షికసైనిక సమీకరణకు ప్రెసిడెంట్ హోచిమిన్ ఉత్తరువు జారీచేసినట్లు హనోయ్‌వార్తాపత్రిక లన్నీ నేడు మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించినట్లు ఉత్తర వియత్నాం వార్తా సంస్థ తెలిపింది.

ఈఉత్తరువుతో రిజర్వు ఆఫీసర్లను, నాన్ కమిషన్ ఆఫీసర్లను, సైనికోద్యోగులను, సైన్యానికి చెందిన పౌర రిజర్వు దళాలను పిలిపించారు. కాని ఈఉత్తరువు ఎందరికి వర్తిస్తుందో వెంటనే తెలియలేదు.

జాన్సన్ శాంతిప్రతిపాదనలపట్ల సుముఖతను ఏమాత్రం ప్రదర్శించకపోవడం అటుంచి, పోరాటాన్ని దీర్ఘకాలం కొనసాగించడమే తమనిశ్చయమని హోచిమిన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

హనోయ్, హైఫాంగ్ నగరాలపై అమెరికా విమాన దాడులను ప్రస్తావించి, సంప్రతింపులకు ఉత్తర వియత్నామ్ ప్రజలు లొంగిరాగలరని అమెరికా ఆశించిందని హోచిమిన్ అన్నారు.

హోచిమిన్ ఈ సందర్భంలో యింకా యిలా అన్నారు:

"ఒక్కఏడాదిలోనే మేము 1200అమెరికన్ విమానాలను కూల్చి వేయ గలిగాము. ఇక ముందు కూడా తుదివిజయం సాధించేవరకు అమెరికన్ సామ్రాజ్య వాదుల విద్రోహచర్యలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించవలసి వుంటుంది.

"జాన్సన్ వియత్నామ్ ప్రజల కృతనిశ్చ

[మిగతా 3 వ పేజీలో]

131 మంది హనోయ్ సైనికుల వధ

దాంగ్‌హా, దక్షిణవియత్నాం, జూలై 17: ఉత్తర, దక్షిణ వియత్నాములమధ్య సైనిక మండలానికి చేరువలో అమెరికన్ నౌకా సైనిక దళాలు భారీయెత్తున సాగిస్తున్న ముట్టడి చర్యలకు మద్దత్తుగా అమెరికన్ బి—52 సూపర్‌ఫోర్ట్రెస్ బాంబర్ విమానాలు నేడు ఉత్తరవియత్నామ్ సైనికదళాలకు చెందినట్టు అనుమానించబడుతున్న స్థావరాలపై పెద్ద యెత్తున దాడులుజరిపి అగ్నివర్షం కురిపించాయి.

గత శుక్రవారంనుండి ఈ ముట్టడిచర్యలు ప్రారంభమైనవని పర్వతప్రాంతాలగుండా శత్రుసేనలయొక్క స్థావరాలను ముందుకు సాగుతున్న అమెరికన్ సైనికదళాలు గత మూడురోజులలోను 131 మంది ఉత్తర వియత్నామీస్ సైనికులను చంపివేసినట్లు అమెరికన్ సైనికప్రతినిధి ఒకరు నేడు ప్రకటించారు

అమెరికన్ పైలెట్లను యుద్ధ నేరస్థులుగా శిక్షిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

—హారిమన్ హెచ్చరిక

వాషింగ్టన్, జూలై 17:— పట్టుబడిన అమెరికన్ వైమానికులను యుద్ధ నేరస్థులుగా విచారించడానికి ఉత్తర వియత్నామ్ ప్రయత్నించే పక్షంలో తీవ్ర పరిణామాలు సంభవించగలవని హారిమన్ హెచ్చరించారు. వీరిని బహిరంగ విచారణ జరిపి శిక్షలు అమలు జరిపితే, అమెరికన్ ప్రజలలో క్రోధావేశాలుపెరిగి తీవ్ర చర్యలకు దారితీయగలవని హారిమన్ అన్నారు.

యుద్ధ నేరస్థులుగా వైమానికులను విచారించవలదని అమెరికన్ సెనేటర్లు చాలమంది ఉత్తర వియత్నామ్‌కు హెచ్చరిక చేస్తూ ప్రకటన చేశారు.

ఊథాంట్ విజ్ఞప్తి

మిత్రరాజ్యసమితి, జూలై 17:—అమెరికన్ సైనికులపట్ల నిగ్రహంతో వ్యవహరించవలసిందని వీరిని బహిరంగంగా విచారించి శిక్షించే పక్షంలో యుద్ధ విస్తరణకు దారితీయగలదని సమితి కార్యదర్శి ఊథాంట్ ఉత్తర వియత్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సెనేటర్ల విజ్ఞప్తి

వాషింగ్టన్, జూలై 16:— ఉత్తర వియత్నామ్ ప్రభుత్వానికి చిక్కిన అమెరికన్ పైలెట్లపై ఎలాంటి హింసాచర్య గైకొనవలదని వారికి అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీకి చెందిన పదునెనిమిదిమంది సెనేటర్లు విజ్ఞప్తి చేశారు.

వియత్నామ్‌లో యుద్ధప్రజ్వలనకు వారు వ్యతిరేకులు.

అలాంటి చర్యలు ప్రజలలో ప్రతీకారానికి రెచ్చగొట్టగలవని వారు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దాని మూలంగా పోరాటాన్ని నిలిపివేయాలని అమెరికాలో కోరుతున్నవారి పలుకుబడి సన్నగిలగలదని వారు అన్నారు.

అమెరికన్ పైలట్ల ప్రాణాలకు తీవ్ర ప్రమాదంవున్నదని తాము భావిస్తున్నందు వలననే ఈ ప్రకటన చేయవలసిన ఆగత్యం ఏర్పడినదని పత్రికావిలేఖరులు ఈ విషయంపై ప్రభుత్వంతో సంప్రతించారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ సెనేటర్ ఫ్రాంక్ చర్చి అన్నారు.

చిత్రజగత్తు

'ఇదేం స్టాండ్‌రోడ్?'
'మావోళ్ళంతా యిరవై ...గోడిలాగా ! అందుకని. . .'

వియత్నామ్‌పై జెనీవా మహాసభ

రష్యా వైఖరితో నిమిత్తంలేకుండా ఈ ప్రతిపాదనను అమెరికా బలపరచగలదట

వాషింగ్టన్, జూలై 17:—సోవియెట్ యూనియన్ వైఖరితో నిమిత్తం లేకుండా వియత్నామ్‌పై జెనీవామహాసభ తిరిగి ఏర్పాటు చేయబడాలనే విషయంపై అమెరికా వత్తిడి చేయడం కొనసాగించగలదని వైట్‌హౌస్ ప్రతినిధి శ్రీ బిల్‌మోయర్స్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

జెనీవా మహాసభ ఏర్పాటుచేయాలని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేసిన ప్రతిపాదనను రష్యా త్రోసిపుచ్చినదని వెలువడిన వార్తలపై వ్యాఖ్యానిస్తూ శ్రీ మోయర్స్ "జెనీవా మహాసభ ఏర్పాటుకు మేము అందజేస్తున్న సహకారాన్ని సడలించుకోబోము" అని అన్నారు. "అది మిక్కిలి వాంఛనీయమైన చర్య అనే మేము ఇంకా భావిస్తున్నాము" అని ఆయన అన్నారు.

రాజ్‌కోట్, జూలై 17:— సౌరాష్ట్ర అంతటా నిన్న వర్షాలు ప్రారంభమైనవి. ఈ వర్షాలు సకాలంలో పడినందున పంటలకు నష్టం లేదు.

ఆఫ్ఘనిస్థాన్ పర్యటన సందర్భంలో ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్‌హుస్సేన్ కాబూలులో శ్రీ ఖాన్ అబ్దుల్‌గఫార్ ఖాన్‌ను కలిసికొన్నప్పటి చిత్రం

'కాంగ్రెస్‌లో చీలికలు పార్టీకి హానికరం'

శ్రీ సంజీవరెడ్డి ప్రకటన: రాష్ట్రమంత్రుల పోర్టుఫోలియోల మార్పుపై మౌనం

[ఆంధ్రప్రభప్రతినిధి] హైదరాబాద్, జులై 17:— ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘంలో ఖాళీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక జరగగలదని ఇప్పటికీ తాను ఆశిస్తున్నట్లు కేంద్ర రవాణామంత్రి శ్రీ సంజీవరెడ్డి నేడిక్కడ ప్రకటించారు.

స్వగ్రామం నుండి ఉదయం యిక్కడకు రాగానే విలేఖరులు కలుసుకుని ప్రశ్నించినప్పటికీ మంత్రుల పోర్టుఫోలియోలలో జరిగిన మార్పులు గురించి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

"ఆంధ్రలో యింతవరకు ఏమిజరిగినప్పటికీ ప్రదేశ్ ఎన్నికల సంఘంలో ఖాళీ స్థానానికి ... నే ఆశిస్తున్నాను. ఖాళీ స్థానానికి ఎన్నిక కావలసిన పెద్దమనిషి ఆంధ్రలో కరువయ్యారనుకోవడం పొరపాటు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిపించడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను" అని అన్నారు శ్రీ సంజీవరెడ్డి.

పోర్టుఫోలియోలలో జరిగిన మార్పులగురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. జనరల్ ఎన్నికలలో కాంగ్రెసుపార్టీ విజయానికి ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు తోడ్పడి, కేంద్ర నాయకత్వాన్ని బలపరచగల దన్నదే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు.

"కాంగ్రెసు వాదులలో నిజంగా విభేదాలు వున్నపక్షంలో పార్టీకి ఎంతో హానికరమవుతాయి. రానున్న ఐదు గడ్డు సంవత్సరాలలో గట్టెక్కగలిగితే, దేశానికి సుస్థిర పునాదులు ఏర్పడతాయి అని అన్నారు శ్రీ సంజీవరెడ్డి.

మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, తన పోర్టుఫోలియోలో మార్పు వుండగలదని ముందుగా పూహించినట్లు అన్నారు.

ఎన్నికలలో అభ్యర్థుల నిర్ణయ విధానం

సోమవారం ఎలెక్షన్ కమిటీ సమావేశంలో పరిశీలన

[ఆంధ్రప్రభప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 17:— వచ్చే సంవత్సరం జరగనున్న జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించే సుదీర్ఘ కార్యక్రమం రేపటినుంచే ప్రారంభం కానున్నది. పదముగ్గురుసభ్యులతో కూడిన కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలసంఘం రేపు ఇక్కడ ప్రథమంగా సమావేశం కాబోతున్నది.

రేపటి సమావేశంలో ముఖ్యంగా ఒకవిషయాన్ని గురించి చర్చించ నున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర శాసనసభలకు, పార్లమెంటుకు అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ఏట్టి యోగ్యతలను, అర్హతలను ప్రధానంగా స్వీకరించాలన్న అంశాన్ని గురించి సమావేశం చర్చిస్తుంది. ఈ విషయంలో ఇప్పటివరకూ ఒక ఆధారం ఉన్నప్పటికీ దానిని సరిగ్గా పట్టించుకోవడం జరగలేదు. లోగడ సభ్యులుగా ఉన్నవారిలో మూడవవంతు మందిసభ్యులను మళ్ళీ అభ్యర్థులుగా నిర్ణయించవచ్చు, వారిస్థానే కొత్తవారిని నిర్ణయించే ఆచారం ఇప్పటివరకు ఉన్నది. కాని 10 ఏళ్ళకాలంవరకుగా పదవిలో ఉన్నవారిని ఎన్నికలలో పాల్గొనకుండా అభ్యంతరపెట్టవచ్చునని ఇటీవల సూచన వచ్చింది. దీనివల్ల కొందరు సుముఖతను, కొందరు విముఖతను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ సూత్రాన్ని శాసనసభ్యులందరికీ వర్తింపజేయక, మంత్రులకు మాత్రమే వర్తింపజేస్తే బాగుంటుందని మరొక ప్రతిపాదన వచ్చింది.

ఏమైనప్పటికీ శాసనసభ్యులుగా ఉండడానికి ఒక వ్యక్తికి కాలపరిమితి విధించే ప్రతిపాదనను ఎన్నికలసంఘంలోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్‌వాదులచే సంస్థ పటిష్ఠంగా నడవ వలెనంటే, ఇదొక్కటే మార్గమని ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన వారువాదిస్తున్నారు.

గత ఎన్నికలలో కాంగ్రెస్ ఏ నియోజకవర్గాలలోనైతే ఓడిపోయిందో ఆ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిర్ణయించవలసి ఉన్నది ఎన్నికలసంఘం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు

(మిగతా 3 వ పేజీలో)

మన రెండుదేశాలు స్నేహంగా ఉండక తప్పదు

పాక్ అధ్యక్షుడు శ్రీ అయూబ్‌ఖాన్‌కు శ్రీమతి ఇందిరాగాంధి సందేశం

న్యూఢిల్లీ, జులై 17:— రానున్న కొంది నెలలలో భారత పాకిస్థాన్ దేశాలమధ్య సంబంధాలు మెరుగు కావడం తథ్యమని అట్టి శుభోదయం కొరకు తాను ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి మాస్కో నుండి గత రాత్రి పాకిస్థాన్‌భూభాగంమీదుగా విమానంలో ఢిల్లీకితిరిగివస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు శ్రీ అయూబ్‌ఖాన్‌కు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి యింకా యిల్లా అన్నారు:

"భారత పాకిస్థాన్‌లు పరస్పర స్నేహ సామరస్య నిర్భరములైన యిరుగు పొరుగు దేశాలుగా కలకాలం మనక తప్పదని గుర్తించాలి. మన రెండు దేశాలమధ్య ఉభయులకు శ్రేయఃప్రదంగా శాంతియుతంగా పరిష్కరించుకోసలానిసమస్య ఏదీ లేదని నా నమ్మకం.'

కొసిగిన్‌కు సందేశం

మాస్కోనుండి బయలుదేరిన వెంటనే శ్రీమతి ఇందిరా గాంధి సోవియెట్ ప్రధాని శ్రీ కొసిగిన్‌కు పంపిన సందేశంలో యిలా అన్నారు:

"ముఖ్యమైన పెక్కు రంగాలలో రష్యా, భారత దేశాలు స్నేహ సహకారములను పరస్పరం శ్రేయఃప్రయోజనకరంగా పెంపొందించుకోవచ్చునను అభిప్రాయం నాకు యీ యాత్రవల్ల బహుధా రూఢమైనది. మన రెండు దేశాల మైత్రి సహకారములు యీ రెండు దేశాల శ్రేయస్సునకు మాత్రమే కాక, యావత్ప్రపంచానికి శాశ్వతమైన లాభాన్ని కలిగించగలవని నా విశ్వాసం."

విమానం ఉజ్బెకిస్థాన్ మీదుగా వెళ్ళునప్పుడు శ్రీమతి ఇందిరాగాంధి ఉజ్బెక్ రిపబ్లిక్ అధ్యక్షురాలైన శ్రీమతి నసిరిడినోవాకు పంపిన సందేశంలో యిలా అన్నారు:

"తాష్కెంట్ అనగానే మాకుఆశా, శాంతి, స్నేహభావా స్ఫురణకు వస్తవి. భూకంపంవల్ల మీకు సంభవించిన అపార కష్టనష్టములకు మా సానుభూతిని అందచేయుచున్నాను"

శ్రీమతి ఇందిరా గాంధి ఆఫ్ఘన్ ప్రధానికి వేరొక సందేశాన్ని అందజేశారు.

భార్యతోపాటు ముగ్గురి హత్య

నాగపూర్‌లో ఒకఉద్యోగి దురాగతం

నాగపూర్, జూలై 17:— అమరావతిలో టెలిఫోన్ ఆపరేటరుగా పనిచేయుచున్న సులోచన అను 22 ఏళ్ళ యువతిని, ఆమె సోదరుడు లాల్‌చంద్[21]ను, ఆమె మేనమామబాజీరావు[40]ను, తల్లి సక్కుబాయి[45]ని అదే ఆఫీసులో టెలిఫోను ఆపరేటరుగా పనిచేయుచున్న సులోచన భర్త ఆనంద్‌గోవింద్‌కోచ్ పొడిచి చంపాడు.

నాగపూర్‌లోతల్లిదండ్రులవద్ద ఉంటున్న సులోచనను తనతో పంపవలసిందిగాకోచ్ కోరాడని, అందుకు ఆమె తల్లి దండ్రులు సమ్మతించకపోగా, కోచ్ ముందుగానులో చనను, ఆతరువాత అడ్డం వచ్చినవారిని కత్తితో పొడవగా వారు మరణించారని పోలీసుల కథనం.

విమాన ప్రమాదంలో 9 మంది మృతి

అలాస్కా, జులై 17:— విమాన దళానికి చెందిన ఒక రవాణా విమానం గత రాత్రి సముద్రంలో కూలిపోగా అందులోవున్న మొత్తం తొమ్మిదిమంది మరణించియుండవచ్చునని భావిస్తున్నారు. క్రేప్ విస్కర్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, వాతావరణ పరిస్థితుల మూలంగా దర్యాప్తు జరుపడం సాధ్యం కానడం లేదని, విమానదళ అధికారి అన్నారు.

వియత్నాంలో అమెరికా జోక్యంపట్ల నిరసనగా హైద్రాబాద్‌లో ప్రదర్శన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 17:— వియత్నాంలో అమెరికా జోక్యంపట్ల నిరసన తెలుపుతూ హైదరాబాద్ పట్టణ కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యాన నేడు ఇక్కడ ప్రదర్శన జరిగింది.

ప్రదర్శకులు నారాయణగూడా లోని ప్రైవేట్ ఉద్యోగుల యూనియన్ కార్యాలయం నుంచి పూరేగింపుగా వెళ్ళారు. అమెరికన్ కల్చరల్ సెంటర్‌దాకా వెళ్ళి, అక్కడ భవనం గేటుకు ఒక నిరసన పత్రాన్ని అతికించారు.

తరవాత బహిరంగసభ జరిగింది. శ్రీ ఎస్. వి. భాస్కరరావు, శ్రీ ఎం. కె. స్వామి, శ్రీ టి. పి. కృష్ణన్ నాయర్, శ్రీ టి. సత్యనారాయణ ప్రభృతులు ప్రసంగించారు. వియత్నాంపై అమెరికన్ దాడులను నిరసించారు. సభానంతరం అమెరికన్ సామ్రాజ్య వాదానికి చిహ్నంగా ఒక 'దిష్టిబొమ్మ' తయారుచేసి దానిని అమెరికన్ కల్చరల్ సెంటర్ ముందు దగ్ధం చేశారు.

పాకిస్తానీ విద్రోహులపై భారత గస్తీదళాల కాల్పులు

షిల్లాంగ్, జూలై 17:—అస్సాం టూర్లు పాకిస్థాన్ సరిహద్దులో జూలై 14వ తేదీన భారత సరిహద్దు భద్రతాగస్తీదళాలు పాకిస్తానీ విద్రోహులపై కాల్పులు జరిపినట్లు అధికార ప్రకటన తెలుపుతున్నది. కాల్పులకుభయపడి విద్రోహులు పలాయనమంత్రం పఠించినట్లు, వారిలో ఎవ్వరూ మరణించినట్లు లేక గాయపడినట్లు తెలియ రాలేదని ఆ ప్రకటన తెలుపుతున్నది.

పాకిస్తానీ విద్రోహులు దాదాపు పదిమంది వుండి వుంటారు. నిన్న ఉదయం ఇక్కడ సరిహద్దుదాటి ఈ విద్రోహులు భారత భూభాగంలో ప్రవేశించారు. భారతసరిహద్దు గస్తీదళాలుగమనించిపార్ట్లు వారిపై కాల్పులు జరిపారు.

కాంగ్రెస్‌లో వెయ్యిమంది యు.పి. కమ్యూనిస్టుల ప్రవేశం

లక్నో, జూలై 17:—యు.పి.కమ్యూనిస్టులు నిన్న సాయంత్రం ఒక్కసారిగా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామాయిచ్చి కాంగ్రెస్‌లో చేరిపోయారు. మహమ్మదాబాద్‌వద్ద నిన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లో చేర్చుకోడానికి జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలాని అధ్యక్షత వహించారు.

యు.పి. శాసనసభలో కమ్యూనిస్టుపార్టీ ఉపనేత నాయకులుగా పనిచేసిన శ్రీ చంద్రజిత్ యాదవ్, మరొక శాసనసభ్యుడు శ్రీ సర్జూపాండే వంటివారు రాజీనామాలు యిచ్చినవారిలో వున్నారు.

పోర్టుఫోలియోల మార్పు:

ముఖ్యమంత్రి చర్య పట్ల అసంతృప్తి

హైదరాబాద్, జూలై 17:— "ముఖ్యమంత్రివైఖరి ఫలితంగా రాష్ట్రకాంగ్రెస్‌లో సమైక్యతకు వాటిల్లినవిఘాతంపట్ల తమ ఆవేదనను, తీవ్రఆందోళనను వ్యక్తంచేసేనిమిత్తం" అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు తమ రాజీనామాలను, కాంగ్రెస్ అధ్యక్షునికి, ప్రధానికి సమర్పించడానికి యోచిస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్‌లోని అసమ్మతివర్గీయుల వార్తలు తెలుపుతున్నవి.

తనసహచర మంత్రుల పోర్టుఫోలియోలను ముఖ్యమంత్రి మార్చడంపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయబడినట్టుకూడా ఈ వర్గాల వార్తలు వివరిస్తున్నవి.

హైదరాబాద్‌వద్ద కొద్దిలో తప్పిన పెద్ద రైలుప్రమాదం

హైదరాబాద్, జూలై 17:— ఇక్కడికి పదిమైళ్ళదూరంలో షంషాబాద్ రైల్వే స్టేషన్‌మాస్టర్, కాపలామనిషి జాగ్రత్త మూలంగా బెంగుళూరు—సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు నేటి ఉదయం ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

స్టేషన్ ఔటర్‌సిగ్నల్ వద్ద కొత్తగా నిర్మించిన ఒక వంతెనపై రైలుమార్గం వర్షపు నీటివల్ల 15అడుగులమేరకు మునిగిపోయింది. కాపలా వ్యక్తి ఇదిగమనించి వెంటనే ఆ విషయాన్ని స్టేషన్‌మాస్టర్‌కు తెలిపాడు. స్టేషన్ మాస్టర్ ఈ పరిస్థితిని పరిశీలించి బెంగుళూరు—సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ఆ స్టేషన్‌లో నిలిపివేశాడు. అసలీ ఎక్స్‌ప్రెస్‌రైలు షంషాబాద్ స్టేషన్‌లో ఆగదు.

వెంటనే సికింద్రాబాద్‌నుంచి ఇంజనీర్లు వచ్చి రైలుమార్గాన్ని బాగుచేశారు. ఇందువల్ల రైలును ఆ స్టేషన్‌లో మూడుగంటలసేపు నిలిపివేయవలసివచ్చింది.

అదేరైలులో ప్రయాణిస్తున్న కేంద్ర రవాణా మంత్రి శ్రీ సంజీవరెడ్డి స్టేషన్ మాస్టర్‌ను, కాపలా వ్యక్తిని వారి జాగ్రత్తకు ప్రశంసించారు.

ఇటీవలి రైలు ప్రమాదాలలో కొన్ని రాజకీయ శక్తుల దుశ్చర్యలు కారణమా?

శ్రీ పాటిల్ అనుమానం

బొంబాయి, జూలై 17:— ఇటీవల బొంబాయిలోను, ఇతర ప్రాంతాలలోను సంభవించిన రైలు ప్రమాదాలు "ఒక రాజకీయ పథకంలో భాగం కావచ్చు"నని తనకిప్పుడు తోస్తున్నదని రైల్వేమంత్రి శ్రీ యస్. కె. పాటిల్ నేడిక్కడ అన్నారు.

శ్రీ పాటిల్ ఇక్కడ విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ఈరైలు ప్రమాదాలు గురించి లోతుగా పరిశీలించి అధికారులు భావించినప్పటికీ, ఈప్రమాదాలవెనుక రాజకీయ ప్రయోజనం వుండవచ్చునని తానుసమాచారం సంపాదించినందున ప్రమాదాలకు సంబంధించిన రైల్వే సిబ్బందిసంచరిని జాగ్రత్తగా పరిశీలించవలసిందని కోరానని అన్నారు.

"ఈరైలు ప్రమాదాలన్నీ ఇటీవల ఒక్కసారిగా సంభవించడంవల్లనే నేనిలా భావించవలసి వచ్చింది. ముందు సిద్ధంచేసుకున్న పథకంప్రకారం జరిగిన అల్లరుల తర్వాతనే ఈ ప్రమాదాలు జరిగినవి" శ్రీ పాటిల్‌అన్నారు.

ఈప్రమాదాలకు బొంబాయిలో సంభవించిన ఏదైనా సామ్యానికి సంబంధం ఉందని భావిస్తున్నారా? లేక ఈప్రమాదాలకు వచ్చే జనరల్ ఎన్నికలకు ఏదైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించగా—

శ్రీ పాటిల్ "నేనింకా ఏమీ చెప్పలేను. కాని ఇట్టి ఆగడాలకు ఒడిగట్టేవారిని మాత్రం గట్టిగా హెచ్చరిస్తున్నాను. వాళ్ళని త్రిప్పికొట్టడానికి ఏమార్గం అవసరమో నాకు బాగా తెలుసు" అన్నారు.

ఈసంఘటనలవెనుక ఏదైనా రాజకీయ

(మిగతా 3 వ పేజీలో)

HINDALCO

హిండ్ అల్ కో అల్యూమినియం

★ షీట్లు ★ సెక్షన్ ★ కడ్డీలు ★ గొట్టములు ★ అంగిళ్ళు ★ ఛానెల్సు ఇంకను ఇతర సరుకులు.

కావలసినవాటికి మూకు వ్రాయుడి.

భారత అల్యూమినియం కార్పొరేషన్,
88/90, 3 వ భోయ్‌వాడ, బాలేశ్వర్ బొంబాయి—2.
ఫోన్: 334009—331705. తంతి: METALSHEET

బొంబాయి డిస్ట్రిబ్యూటరు, సాకేసు లు:

హిందుస్థాన్ అల్యూమినియం కార్పొరేషన్,
రేణుకూట్ (ఉ.ప్ర)

ఎస్సాసియేటెడ్ ఆఫీసులు:
కాంబే మెటల్ డిపో, బొంబాయి—మద్రాసు

వర్తమాన ఆంధ్రప్రదేశ్ దక్కన్ పరిశోధనకు రీసర్చి ఫెలోషిప్

ఆంధ్రప్రదేశ్, దక్కన్ వర్తమానచరిత్రకు సంబంధించిన వివిధ అంశాలను యింకను పరిశోధించేనిమిత్తం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రార్కైవ్సు యంత్రాలలో రీసర్చి ఫెలోషిప్పు స్కీమును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏర్పాటు చేసింది. 1966—67 లో తొమ్మిది స్కాలర్‌షిప్పులు యివ్వబడుతున్నవి. ఒక్కొక్క ఫెలో షిప్పువిలువ నెలకు రు. 250.

ఆంధ్రప్రదేశ్ లేదా దక్కన్ వర్తమాన చరిత్రకు సంబంధించిన విషయముమీద [1] చరిత్ర [2] (ఎకనమిక్సు), పాలిటిక్సు, సోషియాలజి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను వగైరాలలో ఏదైనా ఒకటి లేదా [3] భాషలువగైరాలలో ఇండియన్ లేదా విదేశ యూనివర్సిటీలో డాక్టరేటుకు తీసిస్తు చేయించుకున్న ఎవరైనను 'ఫెలో షిప్పును దరఖాస్తు' చేయవచ్చును.

1966—67 విద్యా సంవత్సరములో తాత్కాలికముగా తమ పేర్లు రిజిస్టరు చేయించుకొనిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చును. అన్యథా అర్హతగల గవర్నమెంటు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకొనవచ్చును.

దరఖాస్తులు 31—7—66 వరకు తీసుకొంటాము. అభ్యర్థులు 15—8—66 తరువాత ఇంటర్వ్యూ చేయబడుదురు. ఫలితములు ఇంటర్‌వ్యూల అనంతరం ప్రకటింపబడును.

సెలక్టు కాబడినవారితో సెలక్షను నాటికి తమ పేర్లు రిజిస్టరు చేసుకొనని అభ్యర్థులు 15—9—66 లోగా, సూచించబడిన డిసిప్లిన్సులో ఒకదానియందు ఆంధ్రప్రదేశ్, దక్కన్ వర్తమాన చరిత్రకు సంబంధించి ఒక విషయముపై ఇండియన్, లేదా విదేశ యూనివర్సిటీలో తమ పేర్లు రిజిస్టరు చేసుకొనవలెను.

ఫెలోషిప్పులు మొదట ఎనిమిది నెలలవరకు ఉంటాయి. అభ్యర్థుల కృషి తృప్తికరంగా వున్నచో గరిష్ఠపరిమితి రెండు సంవత్సరము లవరకు ఫెలోషిప్పులు పొడిగింపబడవచ్చును.

సెలక్టు కాబడిన అభ్యర్థులు తమ పరిశోధనకు చారిత్రక పత్రములు, ముఖ్యంగా తెలుగు, మరాటీ, ఉర్దూ, పర్షియన్ వగైరా వంటి ప్రాచ్యభాషలలో చారిత్రకపత్రాల ప్రతిపదికమీద చేయవలెను. అభ్యర్థులు దిగువ తెలిపినవాటిలో ఏ ఒక దానిలోగాని, ఎక్కువ కాలములోగాని పనిచేయవలసి యుండును.

[1] హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్: ఇచట 17 వ శతాబ్దం మధ్యనుంచి [దక్కన్ మొగల్ రికార్డులు, అసఫ్‌జాహి వంశ రికార్డులు, హైదరాబాద్ స్టేట్ ఆధునిక సెక్రెటేరియట్ రికార్డులు], ఉత్తమమైన రికార్డులు కలవు.

2. మద్రాసు రికార్డు ఆఫీసు : ఇచట పూర్వ మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతం గురించి విలువైన పత్రాలున్నాయి. [3] ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్సు లైబ్రరీ, మద్రాసు, [4] సరస్వతీ మహల్ లైబ్రరీ, తంజావూరు [5] ఇండియా లో యితర ఏ రికార్డు ఆఫీసు అయిన. ఈ డైరెక్టరేటులో రికార్డులు చూచుటకునేందుకు సెలక్టు కాబడిన అభ్యర్థులకు స్టేట్ ఆర్కీవ్సు తోడ్పడును.

దరఖాస్తు ఫారములు, రీసర్చి ఫెలోషిప్పు స్కీము గురించి యింకను వివరములు, ఆంధ్రప్రదేశ్ [ఇండియా] హైదరాబాద్ 7తర్నాక, స్టేట్ ఆర్కీవ్స్ డైరెక్టరునుండి పొందవచ్చును.

డైరెక్టర్.

వేలంనామా నోటీసు

ఇందుమూలముగా తెలియజేయుడ మేమనగా గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, ఇంకొల్లు సబ్‌డి. ఆదిపూడి శివారు తెమిడిదపాడు గ్రామ కాపురస్తులు కమ్మవారు, వీరాంటి దండా వెంకటస్వామిగారికుమార్తు హరినారాయణ తన తాలూకా ఆదిపూడి శివారు, తెమిడిదపాడు, చీరాల సబ్ డి. స్వర్ణగ్రామములా తాలూకా ఉత్తరాలలో షెడ్యూలు ఆస్తివి తనతల్లి హనుమాయమ్మ తదుపరివరకు, ఏ షెడ్యూలు ఆస్తివి తన కుమార్తె దానమ్మ మై.గా. మేనమామ దొప్పలపూడి కోటయ్య కుమారుడు అంకమ్మ స్వాధీనముచేసుకుని సర్వహక్కులతో సదరు దానమ్మ మేజరైనతదనంతరం ఆమెకు స్వాధీనపరుచాలాగున్నా, రు. 8,000 ల రుణము తీర్చులాగున్నా, సీ షెడ్యూలు ఆస్తి సదరు దండా హరినారాయణ తృతీయ భార్య వెంకటరత్నమ్మ మై.గా. తండ్రి చాగంటి శ్రీరాములు స్వాధీనపరచుకుని ఆమె మైనరు తీరిన తరువాత సర్వహక్కులతో అనుభవించేయు లాగున్నా, డి షెడ్యూలు దాఖలాఆస్తి సదరు హరినారాయణ జీవితానంతరం కోయూరి చౌదరమ్మ భార్య ఆదిశేషమ్మ సర్వహక్కులతోఅనుభవించులాగున్నా మొదలగు హంతముతో ది. 21—3—1966 తారీఖున వీలునామా వ్రాసి, సదరు వీలునామాహారిజిన్నరు కాకపూర్వమే చనిపోయినారని చెప్పుచూ, దండా దానమ్మకు మై.గా. మేనమామ దొప్పలపూడి అంకమ్మ ది. 11—7—1966 తేదీన సదరు వీలునామా విచారణ నిమిత్తం దాఖలు చేయబడినది. సదరు వీలునామా ఉత్తర్వునిగురించి విచారణనిమిత్తం ది. 14—9—66 తేదీ పగలు 11 గంటలకు వాయిదా వేయబడినది.

సదరు వీలునామా రిజిస్ట్రేషను విషయమై, అక్షేపణ గలవారం వాయిదాతేదీనాటికి పగలు 11 గంటలకు తమ సాక్షి సాధనములతో యీ ఆఫీసులో హాజరయి తమ అక్షేపణలను తెలుపుకొనవలెను. సాక్షులను స్వయముగా హాజరు పరచలేనివారు వాయిదాకు 10 రోజుల ముందుగా తంఆఫీసుద్వారా సమనులు చేయించుకోవలెను.

సబ్‌రిజిస్ట్రారుఆఫీసు పి. వెంకటరత్నం,
కొతుమాను సబ్ రిజిస్ట్రారు
11—7—1966.

రాజధాని విశేషాలు :
ఎన్నికల సంఘంలో ఖాళీస్థానం సమస్య

[ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి]

భారతంలో ఉద్యోగపర్వానికి ప్రాముఖ్యత ఎక్కువ. మహాభారతం లో ఇతర పర్వాల కన్నా ఉద్యోగ పర్వానికున్నంత ప్రాముఖ్యం—ఆ పర్వాలకు కన్పించదు. ఉభయ ప్రత్యర్థివర్గాలు ప్రదర్శించే రాజనీతి, రాజతంత్ర ప్రజ్ఞ, ప్రాభవాలు, ఉద్యోగపర్వంలోనే ప్రదర్శితమవుతాయి. ఆనాడేకాదు ఈనాడుకూడా, యుద్ధంతప్పదని తెలిసినా—దానికిముందు ఎంతో కొంతవరకైనా ఉద్యోగకాండ జరుగవలసిందే. ఉద్యోగ పర్వం అంటే, సంధి ప్రయత్నాలు రాజకీయ రాయబారాలేకాదు అవి, రంగంమీద బహిరంగంగా సాగిపోతూవుంటే—తెరవెనుక స్వీయ బలాబలాల కరణలు, సంగ్రామ సన్నాహాలు మరింత ఉధృతంగా సమానాంతరరేఖలుగా సాగిపోతుంటాయి ఈపర్వంలో.

రాజధానీనగరంకూడా—సమీపరోజులుగానూ రాష్ట్ర కాంగ్రెసు వర్గాలలో చెలరేగుతున్న సంఘర్షణలలో ఒకఉద్యోగపర్వరంగంగానేతయారైనది. నగరంలో శాసనసభ సమావేశంజరుగుచున్నదన్నమాటేగానీ—శాసనసభ్యుల దృష్టి అంతా—కాంగ్రెసు రాజకీయాలమీద, కాంగ్రెసు ప్రముఖుల విచిత్ర పరిణామాల మీదనే కేంద్రీకృతమైపోయింది. శాసనసభా పరిసరాంగణాలలో శాసనసభ్యులు గుంపులు గుంపులుగా గుస గుసలు పొగిస్తూ కనిపిస్తున్నా—శాసనసభా భవనంలో మాత్రం కనిష్ఠ సంఖ్యాక సభ్యులు కన్పించకపోవటంవలన అగ్రాసనాధిపతి పదే పదే అనేకసార్లు కోరంకోరకు హెచ్చరించవలసి వచ్చిందికూడా. శాసనసభ పగలు కొలది గంటలసేపు జరిగితే—రాత్రి పండ్రెండుగంటలవరకూ కాంగ్రెసు సభ్యుల మంత్రాంగాలు సమాలోచనలు సాగుతూనే వుండేవి.

జంట నాయకులు సంజీవరెడ్డి—సంజీవయ్యగార్లు ఈవారం రాజధానీ నగరంలోదిగి, ఇచట గడిపిన నాల్గు రోజులూ నిర్విరామంగా, రాత్రింబవళ్లు, ప్రతి కాంగ్రెసుసభ్యుని పిలిపించి, తమ "సమైక్యతా" ఒప్పందం, కాంగ్రెసు అభ్యుదయసాధనకు ఉద్దేశింపబడిన దేగాని ఇతరత్రా ఉద్దేశింపబడినదిగాదని నచ్చ చెప్పటకు ప్రయత్నించారు. కాని ఆ ప్రయత్నం లోపాలెంతవరకు కృతకృత్యులైనారో తెలియదు. ఎన్నికలతర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత నాయకత్వంపై దెబ్బ తీయడానికి ఉద్దేశింపబడినదనే అభిప్రాయమే అందరికీ గోచరించింది.

అటు సంజీవయ్య—సంజీవరెడ్డి గార్లకూ, ఇటు ముఖ్యమంత్రికీగూడ సమానంగా కావలసిన శాసనమండలి అధ్యక్షులు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య, శాసనసభ అధ్యక్షులు శ్రీ బి.వి. సుబ్బారెడ్డిగార్లు ఉభయవర్గాలకు పరస్పరావగాహనను కల్గించి, రాజీవేయుటకు చాలవరకు ప్రయత్నించారు. కాని జంటనాయకుల పదుద్దేశాలను గురించి ముఖ్యమంత్రికి వీరేమాత్రం నచ్చ చెప్పలేకపోయారు. కాంగ్రెసులో ఆన్నైక్యత కూడా మరింత అధికమైనదేగాని తగ్గలేదు. సరిగదా—ఇంతవరకూ కాంగ్రెసు అగ్రనాయకులకు మాత్రమే పరిమితమై వున్నఈ చీలికలు, కాంగ్రెసు యువజన కాంగ్రెసు,సేవాదళ కాంగ్రెసు మొదలగు అనుబంధసంస్థలలోకి కూడా పాకిపోయి ప్రేళ్లు నాటుకుంటున్నాయి. యువజన కాంగ్రెసు కార్యనిర్వాహకులు కొందరు సంజీవయ్య — సంజీవరెడ్డిగార్లకు స్వాగతమిచ్చి ఇచట సన్మానిస్తే, మరికొందరు కార్యనిర్వాహకులు ముఖ్యమంత్రిని వారి మిత్రులను ఆహ్వానించి సన్మానించటం జరిగింది. ఆ సభలోనేముఖ్యమంత్రి "సమైక్యతఅని చెప్పుచూ అనైక్యత"ను వ్యాపింపచేసే వారిదగ్గరకు వెళ్లరాదని బహిరంగంగా హెచ్చరించారు. ఇకఉభయవర్గాల నాయకులుజిల్లాలలోతమ బలాలనుసమీకరించుకొనడానికిగాను ప్రచారానికి వెళ్లటంతో—సాధారణ కాంగ్రెసు వర్గాలలోగూడ ఈ చీలికలు వ్యాపించే ప్రమాదం స్పష్టంగా కనుపిస్తున్నది.

ఇంతవరకూ వాద ప్రతివాదాలరూపంలో మాత్రమే వున్న ఈ కీచులాటలు—క్రియాత్మకమైన సంఘర్షణలలోకి గూడ ఇపుడు దిగటం ప్రారంభించాయి.

సాధారణంగా మంత్రులశాఖలు మారుతూ వుంటాయి ఏయే మంత్రికి ఏయేశాఖనియ్యవలెనను విషయం కేవలం ముఖ్యమంత్రి విచక్షణలో వుంటుంది. వానినతడు మార్చవచ్చు. చేర్చవచ్చు. మామూలుగా ఇట్టిమార్పులను ఎవరూ పట్టించుకోరు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రిచేసిన మార్పులు అట్టివికావనిస్పూహించడమశక్యంకాదు.

శ్రీ సంజీవయ్యగారు, శ్రీ సంజీవరెడ్డిగారు గూడ శాఖల మార్పు సంకల్పంపై కాంగ్రెసు అధిష్ఠానవర్గమునుగూడ హెచ్చరించినట్లు తెలియుచున్నది. అది తిట్టి ప్రమాదములకు దారితీసినా పరిపాలనా శాఖలమార్పు విషయంలో మాత్రం—కేంద్రనాయకులు జోక్యం కల్పించు కొనరని ముఖ్యమంత్రి భావించుచున్నట్లు తెలియవస్తున్నది. అదీగాక, తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు కాంగ్రెసు అధ్యక్షుణ్ణి, ప్రధానమంత్రినికూడ కలుసుకుని ప్రముఖులైన కేంద్ర మంత్రులు ఈవిధంగా రాష్ట్రమంత్రివర్గ వ్యవహారాలలో జోక్యం కల్గించుకొని తిరుగుబాటులను రెచ్చగొట్టు చర్యలకు తీవ్రమైన ఆక్షేపణ తెలియచేసెదరని ఇచటి రాజకీయవర్గాలవారు భావిస్తున్నారు.

కాని, జంటనాయకులూ, ముఖ్యమంత్రి వర్గంకూడా పరిపాలనాశాఖల వ్యవహారము కంటే—రాష్ట్ర ఎన్నికల సంఘమున ఖాళీగా వున్న స్థానాన్ని భర్తీచేయు ప్రయత్నాలకెక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల సంఘంలోఇపుడు పదిమందిసభ్యులేవున్నారు.. వీరిలో శ్రీ పి.వి.జి. రాజాగారివైఖరి అస్పష్టంగావుంది. మిగిలిన వారిలో 4 గురు తమ వారని జంటనాయకవర్గా లంటున్నారు. శ్రీ రాజాగారు తమవైపు మొగ్గినా తమకు అధిక సంఖ్యాక బలం వుండదు. అందువలనే వీరు 11వ స్థానం భర్తీ చేయవలెనని కోరుతున్నారు. ముఖ్యమంత్రి వర్గం కూడ అందుకు అంగీకరిస్తూనేవుంది.ఆ పదవికి ఎన్నుకొనుటకు రాష్ట్ర సంఘమును కొలది రోజులలోనే సమావేశపరచుటకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెసు సంఘంలో ఇపుడు 307 సభ్యులున్నారు. వీరిలో 194, 210 వరకు తమ కనుకూలురని అధికార వర్గీయుల అంచనా. ఎన్నికల సంఘానికి ఎన్నుకొనబడవలెనంటే అభ్యర్థిమూడింట రెండు వంతులు వోట్లు సంపాదించాలి. తమ అభ్యర్థికి అట్టి సంఖ్యా బలం లభించగలదనివీరి నమ్మకం. కాని జంటనాయకవర్గాలుకూడ తమ అభ్యర్థి నెగ్గగలడని గాఢమైన నమ్మకంతోనేవున్నాయి. ఈ ఎన్నికలలో వోటింగు రహస్యంగా జరుగుతుంది. పైకిపుడు ముఖ్యమంత్రి వర్గీయులుగా చలామణి అవుతున్నవారు చాలమంది తమనే అభిమానిస్తారని వీరి అభిప్రాయం. ఏదిఏమైనా రాష్ట్ర సంఘంలో ఉభయప్రత్యర్థి వర్గాల బలాబలాలు ఈ ఎన్నికల ఫలితంమీదనే చాలవరకు ఆధారపడివుంటాయి. అందుకే ఉభయులు తమశక్తి యుక్తులన్నింటిని రాష్ట్ర కాంగ్రెసు సభ్యులను తమవైపు సమీకరించుకొనుటకుపూరి సల్పకుండా ఇపుడు పనిచేస్తున్నారు.

* * *

ఆంధ్రప్రదేశ్ హౌసింగు బోర్డువారు రాజధానీనగరంలో సాగిస్తున్న గృహనిర్మాణ పథకాలు, నిర్మించిన గృహాల పంపిణీ విధానాలు ఇటతీవ్రమైన విమర్శలకూ, ఆరోపణలకూ ఆకరమవుతున్నాయి. పట్టణంలోనూ నగరాలలో నివసించు ప్రజలకు నివాస సౌకర్యములు కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం ఈగృహనిర్మాణ పథకాలను మొదట సంకల్పించింది. అందులో ముఖ్యంగా, స్వయముగా గృహముల నిర్మించుకొనలేని అల్పాదాయవర్గాల సౌకర్యార్థం ఈ గృహనిర్మాణ సంస్థలుద్దేశింపబడినవి. ఈసౌకర్యం వలన స్వంత గృహముల సంపాదించుకొనగల అల్పాదాయ కుటుంబాలసంఖ్య తక్కువే అయినా— దాని వలన నగరాలలోను పట్టణాలలోను అద్దెల గిరాకీ తగ్గుతుంది.

అట్టిసదుద్దేశంతో ప్రారంభింపబడినఆంధ్రప్రదేశ్ హౌసింగుబోర్డు అవలంబించుచున్న విధానాలనుచూస్తే విస్మయం కలుగుచున్నది. ఈబోర్డు ఇపుడు మూడు తరగతుల ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. ఇది నిజంగా జంటనగరాలలో నివసించుచున్నవారిలో వారికి, స్వంత ఇండ్లులేక అద్దె ఇండ్లలో నివసించుచున్నవారికి మాత్రమే ఇవ్వాలి. కాని హౌసింగుబోర్డు తాము నిర్మించిన ఇండ్లలో చాలభాగం నగరంలోఅసలు నివాసమేలేనివారికి, ఇచట నివసింపవలసినఅవసరంలేనివారికి, ఇదివరకే స్వంతఇండ్లున్నవారికి,కూడా కేటాయించటం జరిగింది. కొన్ని సందర్భాలలో ఏ శ్రీకాకుళంజిల్లాలోనో, ఆదిలాబాద్ జిల్లాలోనో ఏవారుమూల గ్రామంలోనో, వ్యవసాయం చేసుకుంటూ, అనుభ ఆనాదిగానివసిస్తూన్న స్త్రీ పేరిటగూడా ఇండ్లు కేటాయింపటం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇతర పట్టణాలలో నివసించుచున్నట్లు స్పష్టంగా తెలుపబడిన వారికి ఇండ్లు కేటాయింపబడిన నిదర్శనాలకు అంతేలేదు. ఇదివరకే ఈ నగరంలో తమ పేరగానీ, తమ అత్మబంధువులపేరగాని స్వంత గృహాలుగలవారికి గూడా హౌసింగుబోర్డు ఇండ్లు కేటాయించిన నిదర్శనాలు కూడా కొల్లలుగావున్నాయి. అక్రమంగా జరిగిన ఇట్టి కేటాయింపుల గురించి హౌసింగుబోర్డునకు ఆక్షేపణలు జరిగినా,విని పించుకొనటంగాని—జరిగిన అక్రమాన్ని సవరించే పంతత్వంగాని ఎప్పటా కనుపింపదు.తుదకు ఈహౌసింగు బోర్డు తమకూ, తమ బంధువులకూ, అధికారులకూ ప్రజలసొమ్ముతో మరి కొన్నిఇండ్లను కట్టించి పంచిపెట్టుకొనే సంస్థగా తయారైనదనే అభిప్రాయం నగరవాసులలో వ్యాపించిపోతున్నది. ఈహౌసింగు రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ కనుక ఆ బోర్డు చర్యలకు ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకొనజాలదు. ఇంతవరకూ నిర్మింపబడినఇండ్లను ఎవరెవరికి కేటాయించినదీ తెలుపుతూ ఇటీవల శాసనసభ వారికొక జాబితాను హౌసింగు మంత్రి సమర్పించారు. ఆ జాబితా ప్రకారమే స్పష్టంగా కనుపిస్తున్న అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ప్రయత్నిస్తుందా?

నిడుబ్రోలులో శివాలయానికి తీవ్ర నష్టం
గర్భగుడిలో దూలాలు హఠాత్తుగా కూలిన ఫలితంగా

నిడుబ్రోలు, జూలై 17 :— కాంచీ పురాధీశ్వరుడైన రాజరాజేంద్రచోళుని మనుమడైన త్రిభువన చక్రవర్తి పాలనలో అనగా 912 సంవత్సరాలక్రితం నిడుబ్రోలులో ఆయన నిర్మించిన ప్రసిద్ధ శివాలయంలోని గర్భగుడిలో హఠాత్తుగా దూలాలు కూలిపోయిన ఫలితంగా నష్టం సంభవించింది. దేవాలయ శిఖరం బద్దలైంది. చౌడేశ్వర విగ్రహానికి కూడానష్టం వాటిల్లినదని ప్రజలు భయపడుతున్నారు. దేవుని శిఖరముపైగల నాగాభరణం ముక్కలు ముక్కలైంది.

ఈ దేవునికి 20 ఎకరాల భూమి, రు. 30,000 ల ధనం దేవాదాయశాఖవద్ద వున్నది. ఆరు సంవత్సరాల క్రిందట ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ దేవాలయం తరఫున నియమింపబడ్డారు. ఇంతవరకు ఈ దేవాలయానికి ఎటువంటి మరమ్మత్తులు చేయబడలేదు. ఈ దుర్ఘటన జరిగినందుకు ప్రజలు ఏమికీడు జరుగునో యని భయపడుతున్నారు. [స. ఏ.]

కల్పక్కం అణు విద్యుచ్ఛక్తి కేంద్రం
పని ప్రారంభించడానికి ఒక ఏడాది ఆలశ్యం కావచ్చునని కేంద్ర ఇరిగేషన్ మంత్రి ప్రకటన

మద్రాసు, జూలై 16:—మద్రాసుసమీపంలో కల్పక్కం అణు విద్యుచ్ఛక్తి కేంద్రం పథకం అమలు జరపడం ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చుననీ, అయితే ఈ పథకం ఇప్పుడు విడిచిపెట్టే ప్రమాదంలేదనీ కేంద్రనీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీఅహమ్మద్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

హిందూస్థాన్ వాణిజ్య పరిశ్రమల మంత్రి మండలిసమర్పించినస్వాగతపత్రానికి సమాధానం చెబుతూ మంత్రిపైవిధంగా తెలియజేశారు. ప్రస్తుత ప్రణాళికా కాలంలోనే అణు విద్యుచ్ఛక్తి కేంద్రం అమలు పరవాలనీ,నైవేలీ కేంద్రంలో ఉత్పత్తి 1000 మెగావాట్లకు పెంచాలనీ ఈస్వాగతపత్రంలో కోరారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన మద్రాసు పరిశ్రమలమంత్రి శ్రీ ఆర్. వెంకట్రామన్ ప్రసంగిస్తూ వర్షాలు సరిగా లేనందున, థర్మల్ విద్యుచ్ఛక్తికోసం ఆందోళన పెరిగిందనీ, కల్పక్కం అణు విద్యుచ్ఛక్తి కేంద్రం ఈ ప్రణాళికా కాలంలో పనిచేయగలదని స్వర్గీయ భాభా ఆశించారనీ, రూపాయివిలువ తగ్గింపుమూలంగా దీనివ్యయం పెరగగలదృష్ట్యా ఈ పథకం ఆలస్యంగా అమలు జరగగలదో లేక విరమింప బడుతుందో చూడవలసివున్నదన్నారు.

ఒకే కాన్పులో నలుగురు శిశువులు

రాజమండ్రి, జూలై 16:— తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు సమీపానగల మర్రిపాక గ్రామానికిచెందిన శ్రీ చినసన్యాసి భార్య శ్రీమతి వాసిరెడ్డి నాగమ్మకు అయిదవ కాన్పులో జూలై 13వ తేదీన నలుగురు మగపిల్లలు పుట్టారు. ఆ నలుగురిలో ఒక శిశువు పుట్టిన తర్వాత పోయింది. ఇప్పుడు తల్లి, ముగ్గురు శిశువులు కులాసాగావున్నట్లు తెలియవచ్చింది. [స.వి]

శ్రీ కృష్ణరాజు నిరాహార దీక్షా విరమణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 17:—సెకండరీ బాలుర బహుళార్థసాధక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీ పి.వి. కృష్ణరాజు నిరాహార దీక్షను నిన్నరాత్రి విరమించారు. శ్రీ ఎస్.జాన్ మొహిన్‌ను తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంటామని, పాలకవర్గం హామీయిచ్చింది. ప్రభుత్వ నిబంధనావళిని సర్వీసు పరిస్థితులను కూడా పాటిస్తామని హామీ యిచ్చింది.

సభలు—సమావేశాలు

విజయనగరం ఫూల్‌బాగ్ రోడ్డులోగలఆర్యవైశ్య హాస్టలులో జూలై 20 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఆయుర్వేద వైద్యుల సభకు శ్రీ వంతుల ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ఆయుర్వేదబోర్డు ఉపాధ్యక్షులు కవిరాజా మోహన్ ప్రసంగిస్తారు.

శ్రీ పరాభవనామ సంవత్సర

ఆషాఢ అమావాస్య

1966 జూలై 18, సోమవారం

అమావాస్య ప. 10—00 వరకు
పునర్వసు ప. 12—37 వరకు
వర్జ్యంరా.7—49మొదలు 9—15 వరకు

"ప్రణాళిక అమలు వాయిదా వేయడం తగదు"
శ్రీ మురార్జీదేశాయ్ ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] మద్రాస్, జూలై 17

ప్రణాళిక అమలు కొంతకాలంపాటు నిలుపుదల చేయడంకూడదనీ, అలా నిలుపుదల చేసే పక్షంలో దేశం అభివృద్ధి మరింత వెనుకపడుతుందనీ, పరిపాలనా సంస్కరణల కమిటీ అధ్యక్షుడు శ్రీ మురార్జీ దేశాయ్ నిన్న ఇక్కడ పేర్కొన్నారు. అవసరమైతే ప్రణాళికా స్వరూపాన్ని మార్చవచ్చునన్నారు.

ట్రస్ట్ కేస్ సాంస్కృతికఅకాడమీ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించే నిమిత్తం శ్రీ మురార్జీ ఇక్కడికివచ్చారు. ఉపన్యాసం ఇవ్వడానికి బదులు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మరింత బాగుగా ఉంటుందని చెప్పారు.

అయా ప్రశ్నలకు శ్రీ మురార్జీ ఇచ్చిన సమాధానాలలో దిగువ అంశాలు బయటపడినవి:

బ్యాంకుల జాతీయకరణ: బ్యాంకులను జాతీయం చేస్తే ఎట్టి మేలు కలుగబోదు. జాతీయకరణంవలన బ్యాంకులలో డిపాజిట్లు పెరగవు. నిబంధనావళిని రూపొందించడానికి స్టేట్ బ్యాంక్ ఉండనే ఉన్నది. రిజర్వు బ్యాంకికి చాలా అధికారాలు కలవు. ఆ బ్యాంకు బ్యాంకింగ్ పద్ధతిక్రమబద్ధం చేయగలదు. లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ఈ అధికారాలను వినియోగించలేక బ్యాంకులనుస్వాధీనపరచుకోడానికి ప్రయత్నిస్తే అపహాస్యానికిగురి కాగలదు.

విదేశ సహాయం:అనిశ్చిత విదేశ సహాయంపై ఆధారపడిఉండడం నిస్సందేహంగామంచిదికాదు. అయితేప్రస్తుతందానికి ప్రత్యామ్నాయమార్గం లేదు.

ధరల స్థిరీకరణ:ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలి. ప్రజలు తేనిపాని భయాలకు లోను కాకూడదు. కృత్రిమ కొరతలను సృష్టించరాదు. ఆయా వస్తువులు లేకపోయినా జీవితయాత్ర కొనసాగించడం నేర్చుకోవాలి.

ఆదాయంపై గరిష్ఠ పరిమితి:ఆదాయంపై గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తే అది దేశాభివృద్ధికి అంతరాయంగా పరిణమించగలదు. ఒక వ్యక్తి ధనవంతుడయే పక్షంలో ఆ ధనాన్ని ఆదాయం పన్ను విధించి దేశం దానిని తిరిగి తీసుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే ప్రజలు దేశాభివృద్ధికి గరిష్ఠపరిమితిలోసహాయపడాలి.

ప్రవేటుల ప్రభుత్వం:కాంగ్రెసులో ప్రవీణుల కొరత ఉన్నదని శ్రీ మురార్జీ అంగీకరించలేదు.

ఈ సమావేశానికి శ్రీ డి. సి. కొఠారి అధ్యక్షతవహించారు.

అకాడమీ అధ్యక్షుడు శ్రీ జె. పి. సోమసుందరం అంతకుముందు సభికులకు స్వాగతం చెప్పారు.

రూపాయివిలువ తగ్గింపు

సభ్యులు వేసిన అనేక ప్రశ్నలకుశ్రీమురార్జీ సమాధానమిచ్చారు. కాని రూపాయి విలువ తగ్గింపును గురించి విపులీకరించడానికి నిరాకరించారు.

"రూపాయి విలువ తగ్గించిన పిమ్మట దేశం అనేక కష్టాలను ఎదుర్కొనవలసివస్తున్నది. అయితే రూపాయి విలువ తగ్గించడం జరిగింది. ఇప్పుడు వెనుకకు తిరగడం సాధ్యపడదు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వచ్చే సమావేశంలో నా అభిప్రాయాలను ప్రకటిస్తాను. ముందుగా నా అభిప్రాయాలను కాంగ్రెసు వర్కింగ్‌కమిటీయే తెలుసుకోవాలి" అని వివరించారు.

ప్రణాళికను తిరిగి రూపొందించే విషయాన్ని పరిపాలనా సంస్కరణల కమిటీ అధ్యక్షుడుగా తాను తీవ్రంగా యోచిస్తున్నానని చెప్పారు.

అంబర్ పేటలో "బాలవాడి"

హైదరాబాద్, జూలై 16:— హైదరాబాద్‌లో అంబర్‌పేటలో నిన్న సాయంకాలం "బాలవాడి"కి రాష్ట్ర పోలీసుల కుటుంబాల సంక్షేమసంఘాధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి సంబియార్ ప్రారంభోత్సవం జరిపారు.

కుట్టుపని కేంద్రంలో, కవర్ల ఉత్పత్తి కేంద్రంలో ప్రత్యేకసాయుధ రిజర్వుపోలీసుల భార్యలు పనిచేస్తున్నప్పుడు వారి బిడ్డల యోగక్షేమాలు చూచేందుకు "బాలవాడి" ఏర్పాటు చేయబడినది. ప్రస్తుతం అరవైమంది పిల్లలకు దీంట్లో చోటు ఉంది.

బాలవాడిలో రెండువిభాగాలున్నవి. ఒక విభాగంలో సముచిత వినోద కార్యక్రమం నిర్వహింపబడుతుంది. రెండవవిభాగం శిశుపోషణ శాలగా వినియోగపడుతుంది.

లాగోస్, జూలై 17:— యూరపియన్ కామన్ మార్కెట్ అనుబంధ దేశంగా నైజీరియా చేరిపోయింది. ఇంతవరకు 18 ఆఫ్రికన్ రాజ్యాలు సమష్టి మార్కెట్‌తో సంబంధాలు పెట్టుకొన్నాయి.

పన్నుల కేసుల విచారణకు ప్రత్యేక హైకోర్టు
ఈ సంవత్సరాంతంలో నెలకొల్పే సూచన

కలకత్తా, జూలై 17:—ఆదనపు ప్రతిపాదిత కొనసాగే పక్షంలో ఈ సంవత్సరాంతానికి పన్నులకు సంబంధించిన కేసుల విచారణకు హైకోర్టు నెలకొల్పడంసాధ్యపడవచ్చుననికేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ జి. ఎస్. పథక్ ఇక్కడ ప్రకటించారు.

పన్నులకు సంబంధించిన కేసుల విచారణకు హైకోర్టు నెలకొల్పాలనే ప్రతిపాదన పరిశీలనలో వున్నందున ఆకోర్టు నెలకొల్పే తేదీ ఇంకా నిర్ణయించలేదని శ్రీపథక్ పి. టి. ఐ. విలేఖరికి తెలియజేశారు. దేశంలోని ఈ సంఘమైన కేసులన్నింటిని విచారించే అధికారం ఈ హైకోర్టు ప్రధాన కార్యాలయం ఢిల్లీ ఏర్పాటు చేయబడుతుందనీ, ఆకేసులన్నిటిని విచారించి ఈకోర్టు తీర్పు చెబుతుందనీ పథక్ వివరించారు.

ఆ ప్రతిపాదనను గురించి ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖమంత్రి హైకోర్టుల న్యాయమూర్తులతోను, ఆకోర్టుకు సంబంధించిన్న రులతోను సంప్రతిస్తున్నారు. వారంతా అట్టి కోర్టు నెలకొల్పడంపట్ల సుముఖంగానున్నారని కేంద్రమంత్రి తెలియజేశారు. దేశమంతటా ఒకే పద్ధతిలో విచారణ జరిపే ఇటువంటి కోర్టులు నెలకొల్ప బడడం ఇటు న్యాయస్థానాలకు, అటు పార్టీలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

గ్రహబలం
19-7-1966 మంగళవారం

మేషం:— ఉదయం: వ్యాపార, వ్యవహారములకు, కొత్త వారి పరిచయ స్నేహాలకు, ప్రయాణాలకు, విద్యాభివృద్ధికి, దీర్ఘ వ్యాధుల చికిత్సకు అనుకూలం. సాయంత్రం, కొత్త బట్టలు కొనుటకు,కాంట్రాక్టు ఎగ్రిమెంట్లకు పనులకు అధికారుల సందర్శించుటకు మంచిది.

మేషం:— కుటుంబ, ఆర్థిక సంబంధమైన సాధక బాధకాలను కొంచెం శ్రమతో తప్పించుకొనగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత తక్కువ. వృధాకలహాలకు వస్తవి.

వృషభం:— సమయం బాగుంది. శుభవార్తలు కూడివస్తవి. చుట్టపక్కాలతో విందు వినోదాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

మిథునం:—మాటపట్టింపులకు పట్టుదలలకు ప్రాధాన్యమిచ్చి వాదాలకు దిగవద్దు. ఓర్పుతో పనులు సాధించుకోవాలి. ఏదోవిధముగుడబ్బు చేతికంది తొందరలు తీరుతవి. వృత్తిలో ఫలితం సామాన్యం.

కర్కాటకం:—"కీడులో మే"అన్నట్లు కొన్ని కార్యసిద్ధి, గౌరవధనలాభములు, సుఖసంతోషాలు సమకూరుతవి.

సింహం:—అందరినీ సులభంగా నమ్ముటంవల్ల కలిగే పరిణామాలను అనుభవంలో తెలిసికోకలుగుతారు. దైవానుగ్రహంవలన హాని కరమైన ఇబ్బందులు ఏవీ జరుగవు. ఏదో విధముగు డబ్బు సమయంలో చేతికందిగౌరవం దక్కుతుంది.

కన్య:—అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ప్రయత్నాలు ప్రయాణాలు ప్రయోజనకరమవుతవి. సమయంలో మంచిస్నేహం సహాయం సమకూరుతవి. కార్యరంగంలోదారిలోంచి జయము, లాభము ప్రాప్తి.

తుల:—సమస్యలు సందేహాలు దారికిపోరానుకూలం,మిమాటకుగౌరవం,ఖ్యాతి సమకూరుతవి. వృత్తివ్యాపారాలు బాగుంటవి. శ్రమకు తగ్గ ప్రయోజనాలు అందుబాటు. శుభకార్యాలోచనలు ముందుకు వస్తవి.

వృశ్చికం:—కొంచెం శ్రమతో తలచిన పనులు సాధించుకొనగలుగుతారు. వృత్తిలో ఆశించినంత ఫలితం సమకూరకపోయినా నిరుత్సాహపడవలసిన పరిస్థితికలుగదు. దైవకార్యాలు నెరవేరుతవి.

ధనుస్సు:— గ్రహబలం బాలేదు. సొంతపనులు కంటే సమయంకొరకు వేచియుండడం మంచిది.వృత్తిలోఅనుకూలించేదిసం కాని స్నేహితుల సలహాలను నిదానంగా యోచించాలి. మోసపోగల అవకాశాలున్నవి.

మకరం:— వ్యాపారవ్యవహారాల్లో విజయావకాశం, మిత్రసహాయము. మిత్రులవల్ల పనులు జరుగుతుంది. ధనలోపం కనబడినా శుభసంతోష కార్యాలు నెరవేరుతవి.

కుంభం:—వ్యవహారరంగంలో పరీక్షవంటి సంఘటనల నెదుర్కొని జయం సాధిస్తారు. సమయంలో అవసరములకు తగినద్రవ్యం అభిమానించి ఆదుకొనే స్నేహం లభిస్తవి.

మీనం:—స్నేహితుల నమ్ముకొన్న ప్రయోజనం లేదు. స్వయంగా పూనుకొని శ్రమపడితేతప్ప పనులుకావు. ఏదో విధముగుడబ్బు సమయంలో చేతికంది స్వస్థత చేకూరుతుంది. వృత్తిలో శ్రమకు తగ్గ ఉపయోగం కనపిస్తుంది.

జాతీయట్రేడ్ యూనియన్ తో కాంగ్రెసుపార్టీ సంబంధాలు
పటిష్ఠంచేయాలని బెంగుళూరు సదస్సులో ఏకాభిప్రాయం

బెంగుళూరు, జూలై 17:— భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెసు సంస్థలమధ్య సంబంధాల విషయమై గత రెండురోజులుగా జరుగుతున్న సదస్సులో కాంగ్రెసు సంస్థతోసంబంధాలుపెంచుకొని పటిష్ఠం చేసుకోవాలనే ఏకాభిప్రాయం విస్తృతంగా ద్యోతకమవుతున్నది.

కాంగ్రెసుతో విడిపోయి భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ప్రత్యేక స్వతంత్రసంస్థగా వ్యవహరించాలని పశ్చిమ బెంగాల్ శాఖతీర్మానాన్ని పరిశీలించినఈ సదస్సు కార్మికవర్గం శ్రేయస్సుకుగాని, జాతీయ శ్రేయస్సుకుగాని ఏ విధంగానూ సహాయభూతంకాజాలదని అభిప్రాయ పడింది.

కాంగ్రెస్‌తో సంబంధాలు పెంపొందించుకొని పటిష్ఠం చేసుకోవాలని ఈ సదస్సు అభిప్రాయపడినట్లు "ఆంధ్రప్రభ"విలేఖరికి ఒక ప్రముఖ ట్రేడ్‌యూనియన్‌నాయకుడు తెలియజేశారు.

ఈ సదస్సులో వివిధ విషయాలు కూలంకషంగా చర్చించామనీ, ఈసదస్సు నిర్ణయాలపై తగు సమయంలోనిబంధనావళిలో చేర్చుకోవాలని భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీదేవిడ్ అన్నారు.

ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ రామానుజం, భారత జాతీయ కాంగ్రెసులో భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు విడిపోయేప్రశ్నే లేదని, ఈ జాతీయ ట్రేడ్‌యూనియన్‌కాంగ్రెసు ఎప్పుడూ కాంగ్రెసు అనుబంధ సంస్థకాదనీ, అది స్వతంత్రసంస్థ అనీ,పశ్చిమ బెంగాల్‌తీర్మానం అర్థరహితమనీ, ఉభయ, సంస్థలమధ్య సంబంధాలు, కాంగ్రెసుసంస్థ ప్రజాస్వామ్య సోషలిజం లక్ష్యం ప్రకటించినప్పటినుంచీ మరింత బలపడినదనీ, ఏ ప్రాంతంలోనైనా ఉభయ సంస్థల మధ్య సంబంధాలు సంతృప్తికరంగాలేకపోతే ఆ సంబంధాలు అభివృద్ధి పరచుకొనేందుకు ప్రయత్నించాలి గాని, పూర్తిగా తెగ తెంపులు చేసుకోరాదనీ, అన్నారు.

కాంగ్రెసుతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని పశ్చిమ బెంగాల్ తీర్మానానుసారం కోరిన శ్రీమతి మైత్రేయిబోస్, శ్రీ కాళీ ముఖర్జీలుకోరారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సభ్యులలో ఒకరైన శ్రీ దయారావ్ శేరి మాత్రం వారిని వ్యతిరేకించారు.

కేరళ కార్మిక నాయకుడు కూడా పశ్చిమ బెంగాల్ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించారు.

శ్రీ యస్. ఆర్. వాసవదా ప్రసంగిస్తూ భారత జాతీయ కాంగ్రెసు, భారత జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు సంస్థలు నిర్వహించిన చరిత్రాత్మకమైన పాత్రను పేర్కొంటూ, ఏ స్థాయిలోనైనా ఉభయసంస్థలమధ్య అభిప్రాయ బేధాలుకలిగితే ఉభయులుగౌరవ ప్రదంగావాటినిపరిష్కరించుకొని ఉత్పత్తిసాధక పరిశ్రమలన్నిటిలోను కార్మికుల శక్తి సామర్థ్యాలను పెంపొందింపాలని కోరారు.

శ్రీ కందూభాయ్ దేశాయ్ ప్రసంగిస్తూ గత ఐదు సంవత్సరాలు దేశానికి చాలాక్లిష్టమైనవనీ, అయినప్పటికీ కాంగ్రెసు, ప్రభుత్వము ప్రశంసనీయముగా వ్యవహరించినవనీ,ప్రభుత్వ పక్షంపై భారత జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రభావం లేదని భావించడం పొరపాటనీ, గత 15 సంవత్సరాల చరిత్ర గమనిస్తే, అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కంటె ఇండియాలో అభ్యుదయకరమైన శాసనాలు గావింపబడినవని ద్యోతకం కాగలదనీ ప్రస్తుత ఇబ్బందులను ఏ బాధ్యతగల వ్యక్తీ అలక్ష్యం చేయరాదనీ, వాటిని పరిష్కరించుకునేందుకు కృషిచేయాలనీ అన్నారు.

మైసూరు శాఖ ప్రధానకార్యదర్శిశ్రీ డి. వెంకటేశ్, ప్రతినిధులకు, నాయకులకు, ఈ సదస్సులోపాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బీహార్ ప్రతినిధి శ్రీ ఆర్. యస్.శర్మ ఆహ్వానసంఘం చేసిన ఏర్పాట్లకు కృతజ్ఞతలు తెలిపారు.

సెషన్సుకోర్టులో వాల్కాట్, డాన్లేలపై కేసు విచారణ
జూలై 30వ తేదీకి వాయిదా

మద్రాస్, జూలై 17:— వాల్కాట్, డాన్లేల సెషన్సు విచారణ జూలై 30వ తేదీకి వాయిదా వెయ్య బడింది. విదేశీయులచట్టం క్రింద నేరారోపణ చెయ్యబడిన యిద్దరు విదేశీయులను సెషన్సు కోర్టు విచారణయ్యాలని మద్రాసు చీఫ్ ప్రెసిడెన్సీమేజిస్ట్రేటు ఉత్తరువు చేశారు.

1965 డిసెంబరు 31వ తేదీని వీరు విహారం నుంచి విమానంలో మీనంబాకం విమానాశ్రయంలో దిగినపుడు ప్రయాణానుమతిపత్రాలపొర్జరీ, మారుపేర్లతో వ్యవహరణ, ప్యాస్‌పోర్టు నిబంధనల ఉల్లంఘన, ఇండియా రక్షణ నిబంధనల అతిక్రమణమున్నగు నేరాలు వీరిపై ఆరోపింపబడ్డాయి.

చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు కోర్టులోజైలుసూపరింటెండెంట్ సాక్ష్యం

అయిదవ మద్రాసు ప్రెసిడెన్సీమేజిస్ట్రేట్ కోర్టులో మద్రాసు సెంట్రల్‌జైలు సూపరింటెండెంటు శ్రీ వి. ఎస్. బుచ్చిబాబునేడు సాక్ష్యమిస్తూ 1966జూన్24తేదీనివాల్కాట్ జైలు బయట గోడమీద నిలబడియూకడానికి ప్రయత్నిస్తుండగా చూశానన్నారు.

రైల్వేల అభివృద్ధికి 680 లక్షల డాలర్లు
ప్రపంచబ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొన్నట్లు శ్రీ పాటిల్ ప్రకటన

బొంబాయి, జూలై 17:—

భారతీయ రైల్వేల అభివృద్ధి నిమిత్తం తాను ప్రపంచ బ్యాంకునుండి 6 కోట్ల 80 లక్షల డాలర్ల అప్పు ఒప్పందంపై సంతకం చేశానని కేంద్ర రైల్వేమంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ వేడిక్కడ తెలియజేశారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ పాటిల్ యింకా యిలా అన్నారు:

"వారణాసిలోని డీసిల్ యింజన్ల ఉత్పత్తి కర్మాగారంలో డీసిల్ యింజన్ విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం ఎగుమతి, దిగుమతి బ్యాంకు నుండి మరొక 2 కోట్ల 50 లక్షల డాలర్ల అప్పు తీసుకొనడానికి ఒప్పందం కుదిరింది. అయితే, యీ ఒప్పందంపై యింకా సంతకాలు కాలేదు. ఆ యా దేశాలలో రైల్వేలు ఏవిధంగా పనిచేయుచున్నదీ ఆకళించుకొనడం కోసమే నేను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలలో పర్యటించాను. రైల్వే ప్రమాదాలు జరుగకుండా వారు తీసుకొనుచున్న భద్రతా చర్యల పరిశీలనకూడా నా లక్ష్యాలలో ఒకటి. ఈ పర్యటన ఫలితంగా కేంద్ర రవాణాసంస్థ టోకు పద్ధతినిపెద్దఎత్తున ప్రవేశపెట్టవలసిందిగా కేంద్రాన్ని కోరడానికి నిశ్చయించుకున్నాను. ఈ పద్ధతి గోరఖ్‌పూర్, నార్తు ఫ్రాంటియర్ రైల్వేలో యిప్పటికే అమలులో వున్నది. ఈ పద్ధతి వల్ల నేరుగా వైర్లెస్ ద్వారా ఏ రైలు ఎక్కడ వున్నదీ తెలుసుకుని ఆటోమాటిక్‌కంట్రోలు పద్ధతి ద్వారా సిగ్నలు యివ్వడం సాధ్యం."

శ్రీ పాటిల్ యింకా యిలా అన్నారు:

"అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలలో పర్యటించడంవల్ల ఆ దేశాలకు మన దేశంనుండి ముఖ్యంగా ఎగుమతిచేసేసరుకులుకాక,క్రొత్త సరుకులను కూడా ఎగుమతి చేసే అవకాశం ఉన్నదని గ్రహించి, అందుకు తగిన వాతావరణాన్ని సృష్టించాను. మన దేశంనుండి అమెరికాకు సన్నవస్తువులను ఎగుమతి చెయ్యవచ్చును. పీటకు మంచి గిరాకీ ఉంది. రూపాయి మారకం విలువ తగ్గింపు ప్రభావాలనుగురించి నేను ఆ యా దేశాల ఉన్నతోద్యోగులతో చర్చలు జరిపాను. వర్తకం అనేది ఏకముఖంగా ఉండరాదనీ, పాశ్చాత్య దేశాలు భారతదేశం నుండి కూడా కొన్ని సరుకులను దిగుమతి చేసుకోవలసి వుంటుందనీ నేను వారికి నచ్చచెప్పాను. ... దేశంలో అయూరైనయంత్రభాగాలకున్న ఆయా విదేశాలలో ప్రధానంగా అమెరికాలో మంచి గిరాకీ ఉన్నది. విదేశాలలో మనదేశం యెడల అపారమైన సుహృద్భావం ఉన్నది. శ్రీమతి ఇందిరాగాంధి పర్యటనానంతరం యీ సౌహార్దం యిబ్బడి, ముబ్బడి అయినది. మిక్కిలి వాస్తవ దృక్పథంగల వ్యక్తిగా శ్రీమతి ఇందిరా గాంధీ అమెరికన్లకు బాగా నచ్చారు."

హత్యానేరానికి మరణశిక్ష

హైదరాబాదు, జూలై 16:—

ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులను హత్యచేసిన నేరానికి నల్గొండజిల్లా, సెషన్సు న్యాయమూర్తి శ్రీ తారాచంద్‌గుప్త కోటి చిన్నయ్య అను వ్యక్తికి మరణశిక్ష విధించారు. నల్గొండజిల్లా పెన్‌పహాడ్ పోలీసుస్టేషన్ ఇలాకా ప్రాంతంలో మహాశివరాత్రినాటిరాత్రి యీ హత్యలు జరిగినవి.

ఫిర్యాది శ్రీ పి. రంగారెడ్డి భార్యను, ఆమె పురు కుమారులను, పితంతు పోదరిని ముద్దాయి హత్యచేశాడని ప్రాసిక్యూషన్ కథనం.



[డా]లర్ల చెల్లింపు పద్ధతిపై [ఆ]హారధాన్యాల సప్లయి

[బొం]బాయిలో అమెరికా వ్యవసాయమంత్రి ఫ్రీమన్ పునరుద్ఘాటన

బొంబాయి, జులై 16:—

స్వదేశీ కరెన్సీలందర్వారా కాక దీర్ఘకాలిక ఋణ ప్రాతిపదికపై డాలర్ల చెల్లింపు పద్ధతి మీదనే అమెరికా నుండి ఆహార ధాన్యాలకొనుగోలు లవుటకు సమ్మతమని కొన్ని దేశాలు తమకు తెలియ[జేసి]నవని అమెరికా వ్యవసాయమంత్రి శ్రీ ఆర్విల్లీ ఫ్రీమన్ శనివారంనాడు బొంబాయిలో పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

[పి]. ఎల్. 480 పథకం స్థానే 'స్వాతంత్ర్య[ం కో]సం ఆహార ధాన్యాల సరఫరా' పథకంలో ప్రధానాంశమిదేనని కూడా ఆయన [అన్నా]రు.

[ఈ] మార్పును కోరిన దేశాల పేర్లుచెప్ప[డా]నికి ఫ్రీమన్ నిరాకరించారు.

[పి]. యల్. 480 పథకం అమలు వల్ల [అమె]రికా వద్ద భారీ మొత్తంలో నిలవ [ఉ]ండిన స్వదేశీ కరెన్సీలవల్ల రాజకీయంగాను, [ఆర్థి]కంగాను కూడ పెక్కు విపరిణామాలు సంభ[వి]ంచవని కూడా ఆయన అన్నారు.

దీర్ఘకాలిక ఋణ ప్రాతిపదికపై డాలర్ల [చెల్లి]ంపుద్వారా కొనుగోలుచేయడంవల్లస్వదేశీ [కరెన్]సీల వినియోగంలో అధికతరస్వేచ్ఛకు [అవ]కాశముంటుందని కూడా శ్రీ ఫ్రీమన్ అభి[ప్రా]య పడ్డారు. ఋణాల నిచ్చు ప్రాతిపదిక[ను] మార్చడంవల్ల సహాయం పొందే [దేశా]లకు లభించే తప్పులు మొత్తంలో పెద్ద [మార్పు] ఏమీ ఉండదనికూడా ఆయన అన్నారు. ఆకస్మికంగా పెద్ద ప్రళయం ఏదోముంచుకు[వస్తే] తప్ప స్వదేశీకరెన్సీలమీద ఆహార ధాన్యాలను [అమ్మ]కం చేయడం జరగదనికూడ ఆయన [అన్నా]రు.

భారత దేశంలో అత్యధిక సాగుభూమిని [ఆహా]ర ధాన్యాలకు కేటాయించడానికి అను[కూలంగా] అమెరికా భారత దేశానికి ప్రత్తి సప్లయిని [తగ్గి]ంచ చేయ గలదా అను ప్రశ్నకుసమాధానంగా [అలా] జరగడం చాలామంచిదనితనఅభిప్రాయమని శ్రీ ఫ్రీమన్ అన్నారు. అమెరికా ఆహార ధాన్యాల [ధరలు] పెరుగుతున్నవనీ, ప్రత్తి నిలువలు పెరుగుతున్నవనీ అంటూ, ఆ హేతువుగా అమెరికా [నుం]డి ప్రత్తిని ఎక్కువగా కొనవలసిందిగా [భారత] దేశంపై ఎట్టివత్తిడీ తీసుకురాబడదని ఆయన స్పష్టీకరించారు. ఇది పట్టి[న] మాత్రమే. పోనో-దో నిశ్చయించుకో[వలసినది] భారత దేశం మాత్రమే.

శ్రీ ఫ్రీమన్ తను యింగితాన్నిసప్పులికరిస్తూ [ఇ]లా అన్నారు! "స్వదేశీకరెన్సీ ఋణ[ము] ఏదో ఒకనాడు చెల్లించకతప్పదు. భారత [దేశం] ఆర్థికంగా స్థిరపడిన మరుక్షణంలో [ఆ] ఋణాన్ని ముమ్మరంగా తీర్చివేయ [గల]నని కృతనిశ్చయమై ఉన్నదనీ, అందుకు ఎంత [మాత్రం] వెనుకాడదనీ నాకు, అమెరికా పౌరు[లకు] బాగా తెలియును. వెనుకబడినదేశాలు [వి]రివిగా ఆహారోత్పత్తికి గైకొంటున్నచర్య[ల]ను దానిని గురించి అమెరికా చాలా ఆందోళన చెందుతున్నది. వెనుక బడినదేశాలలో ఎక్కువ దేశాలు తమ వనరులను పరిశ్రమలకై ఎక్కువగా కేటాయించడం జరుగుచున్నది. జనాభా పెరుగు దలతో ప్రపంచ ఆహార పరిస్థితి విషమించక తప్పదు. ఆహార ధాన్యాలకొరత అంతర్జాతీయ సమస్య అయి కూర్చున్నది. త్వరితగతిని ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగితేతప్ప ప్రపంచానికి ఆహార క్షామం తప్పదు. వెనుకబడిన దేశాలు ఆహార ధాన్యోత్పత్తికి అధికతర ప్రాధాన్యం యిచ్చి తీరాలని మేము పట్టు బట్టడానికి ఇదే ముఖ్యకారణం. సరసమైన ధరలకు భారీ యెత్తున ఎరువులు లభిస్తేనేగాని భారత దేశంలో ఆహారధాన్యోత్పత్తి వంసినంతగాపెరగదు. అమెరికాతో ఎరువుల పరిశ్రమ ప్రైవేట్ రంగంచేతులలో ఉన్నది. ప్రభుత్వం యీరంగములో జోక్యం కలిగించుకోదు. అమెరికా ప్రభుత్వము, వ్యక్తిగతంగా నేను కూడ అమెరికన్ ఎరువుల ఉత్పత్తిదారులను భారతదేశంలో ఎరువుల ఫ్యాక్టరీలు స్థాపించవలసిందిగా ప్రోత్సహిస్తున్నాము. భారతప్రభుత్వ ధరావిధానంపై వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు.

"వ్యవసాయానికి కావలసిన ముఖ్యమైన వనరు జలవనరులే. మాదేశంలో నీటి కొరత ఉంది. భారతదేశంలో నీటికి కరువులేనట్లు తెలుస్తోంది.

"బొంబాయినౌకాశ్రయమంలో ఓడలనుండి ఆహార ధాన్యాలను దింపుకోవడానికి జరిగిన ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి.

"ఆకలి రక్కసిని పరిమట్టుపెట్టడానికి ప్రపంచవ్యాప్త మహాసంగ్రామం ప్రారంభ[మైంది]. ఈ సంగ్రామంలో విజయానికి [మేము కంకణం] ధరించిన సైనికులం."

శాంతికాలంలో భూగోళంనుండిఆకలిని తరిమి [వేసే] సైనికులమని నా ప్రగాఢ విశ్వాసం. సేనుకువాన్, [హాంగ్]కాంగ్, తాయిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘని[స్తాన్] దేశాలలో పర్యటించి యిక్కడకువచ్చాను. నేను [పర్య]టించిన అన్ని దేశాలలోను జనం ఆహార [ధాన్యా]లు కొరతను గురించి చాలా ఆందోళన [చెందు]తున్నారు. ఆహార ధాన్యాల సప్లయి డాలరు [చెల్లిం]పు ప్రాతిపదికపై జరిగినా, ప్రత్తి [సప్లయి] యధాపూర్వంగా రూపాయి చెల్లింపు [ప్రాతిపది]కపైనే సప్లయి చేయబడుతుంది".

స్వదేశానికి ఫ్రీమన్ పయనం

బొంబాయి, జులై 17 :— అమెరికా వ్యవసాయమంత్రి ఆర్విల్ ఫ్రీమన్ మూడు [రోజుల]పాటు ఇండియాలో గడిపి ఉదయం [టోక్యో] మీదుగా వాషింగ్టన్ కు బయలు[దే]రారు.

పళని వద్ద మూడు లారీల విధ్వంసం

మధుర, జులై 17:— [ఇక్కడికి] సమీపంలో మూడు లారీలలో గత 13 వేలరూపాయల [విలువగల] 117 బస్తాల బియ్యాన్ని, 25 [బస్తాల] ... స్వాధీనం చేసుకున్నారు.

ఆకాశవాణి కార్యక్రమాలలో కొత్త మార్పులు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 16:— పార్లమెంటు లోను, ప్రజలలోను రసాభాసంగా వున్నట్లు విమర్శించబడిన రెండుకార్యక్రమాల ప్రసారాన్ని ఆకాశవాణి రేపటినుంచి నిలిపివేస్తుంది.

అవి 'టాపిక్ ఫర్ టు డే' [ఇంగ్లీషు] దానికి హిందీ వెర్షన్ 'ఆజ్ కీ బాత్' పోకస్ లు. ఇవి ఇండియాపై చైనీస్ దండయాత్ర సమయంలో చైనాకు సరిపడని సంగతులను బయట పెట్టడంకోసం ప్రారంభించ బడ్డాయి. చైనా దండయాత్ర ముగిసిన పిదపకూడా కొనసాగించబడ్డాయి. వీటిక్రింద ఇటీవలం ఆ నెలలో ఎప్పుడో జరిగిన సంగతులను ప్రసారం చేస్తున్నారు.

వీటిని రద్దుచేసి రోజూ రాత్రి 9—15 గంటలకు 'ఇన్ ది న్యూస్' అని కార్యక్రమాన్ని, ప్రస్తుత సమయంలో ఆసక్తి కలిగించగల విషయాలపై 'డిబేట్' అనే కొత్త కార్యక్రమాన్ని ఆకాశవాణి నిర్వాహకులు ప్రవేశపెట్టారు.

మరొక కార్యక్రమం 'సమయ్ కే' ఇది రోజూ రాత్రి 8—50 గంటలకు ప్రసార మవుతుంది. ఈ కార్యక్రమం ఏమో ఇంకా స్పష్టం కాలేదు.

'టాపిక్ ఫర్ టు డే' కార్యక్రమానికి బదులుగా యిది ప్రవేశ పెట్టబడినట్లు కనిపిస్తుంది.

1970 నాటికి బొకారో ప్రాజెక్టు పూర్తి

న్యూఢిల్లీ, జులై 16:— బొకారో ఉక్కు కర్మాగారం 1970 ఆఖరు నాటికల్లా పూర్తి కాగలదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నేడిక్కడ జారీచేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఐజల్ వద్ద మిజోల విద్రోహ చర్యలు

షిలాంగ్, జులై 17:— మిజో జిల్లా కేంద్ర మయిన ఐజల్ నగరం పరిసరాలలో విద్రోహుల చర్యలు తీవ్రం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెక్కు మిజో విద్రోహులు జిమాజాంక్, వాకెంక్ నియమైజల్ గ్రామాలపై దాడి జరిపి విచ్చల విడిగా లూటీలు సాగించారు.

సాయుధ బలాలు అక్కడికివెళ్లి విద్రోహులను ఎదుర్కొనగా ఎదురు కాల్పులు సాగించడం జరిగింది. సాయుధసైనికుల ధాటికి మిజోలు పలాయనం చిత్తగించారు.

విద్రోహుల కాల్పులలో ఒక స్త్రీకి బలంగా గాయాలు తగిలాయి. ఐజల్ సమీపంలో 50 మంది వున్న మిజోల గుంపు తిరుగుతున్నట్లు వార్త వచ్చింది. ఈ ప్రాంతంలో సాయుధ సైనికులు గస్తీ చర్యలు తీవ్రం చేస్తున్నారు.

పాటిల్ అనుమానం

[1 వ పేజీ తరువాయి]

ప్రయోజనం వుండవచ్చునన్న తన అనుమానాన్ని బలపరుస్తూ రైల్వే కార్మిక సంఘ నాయకురాలు కుమారి మణిబెన్ కేరా అన్న మాటలను శ్రీ పాటిల్ ఉదహరించారు.

రైలు ప్రమాదాలపై న్యాయవిచారణ జరిపించాలన్న కొందరు ట్రేడ్ యూనియన్ నాయకుల విజ్ఞప్తిని శ్రీ పాటిల్ త్రోసిపుచ్చారు.

మాతుంగా రైలు ప్రమాద కారణం

కాబిన్ పాయింట్స్ మెన్ బాధ్యుడట

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బొంబాయి, జులై 17:— జూన్ 13వ తేదీన బొంబాయిలోని మాతుంగావద్ద రెండు స్థానిక రైళ్ళు ఢీకొనడానికి మాతుంగా కాబిన్ లోని ఒక పాయింట్స్ మెన్ 'బాధ్యుడని నేడిక్కడ విశ్వసనీయంగా తెలిసింది.

ఈప్రమాదంలో 68 మంది మరణించారు. 200 మంది పైగా గాయపడ్డారు.

రవాణాశాఖ ఈప్రమాదంపై దర్యాప్తు జరిపింది. ఒకటి రెండు రోజులలో అధికార ప్రకటనకూడా వెలువడగలదు.

లక్నో, జులై 17:— గత 16 రోజుల నుంచి జరుగుతున్న సమ్మెను ఉత్తరప్రదేశ్ ఉక్కు యంజనీరులు నేడు విరమించారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం పర్యవసానంగా ఈ సమ్మె విరమణ జరిగింది.

చతుర్థ ప్రణాళికకు రష్యా పూర్తితోడ్పాటు

సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్ ప్రకటన

మాస్కో, జులై 17 :—

చతుర్థ పంచవర్ష ప్రణాళికలో సోవియెట్ సహాయంతో నిర్మింపబడే ప్రాజెక్టు లన్నిటి విషయంలో విశ్వాసంతో పురోగమించవచ్చునని సోవియెట్ యూనియన్ ఇండియాకు పూర్తి సహకారా న్నందజేయడానికి హామీ ఇచ్చిందని సోవియెట్ ప్రధాని శ్రీ అలెక్సీ కోసిగిన్ నిన్న భారతీయ పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ తెలియజేశారు.

అమెరికా ఒత్తిడి ముసుగు క్రింద అందజేస్తున్న ఆర్థికసహాయం, ఆ సహాయాన్ని కోరే దేశం అప్పటికే పరిస్థితుల్లోనే, ఒత్తిడిలేకుండ ఒక్క డాలరుకూడా ఇవ్వబడదనీ, ఆయన క్రెమ్లిన్ ప్రసంగాన్ని గూర్చి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అన్నారు.

పాకిస్తాన్ కుసోవియెట్ఆయుధ సహాయాన్ని గూర్చిన వార్తలపై ప్రశ్నించగా, శ్రీ కోసిగిన్ ఈ విషయాన్ని గూర్చి చెప్పవలసిందేమీ లేదు గనుక తాను ఆ విషయంపై ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించదలచలేదని అన్నారు.

శ్రీమతి ఇందిరా గాంధీతో సంభాషణలను గూర్చి తెలియజేస్తూ, శ్రీ కోసిగిన్ తాము అంతర్జాతీయ సమస్యలను, వియత్నాం, తాష్కెంట్ ఒప్పందం అమలు విషయాలపై ఉభయుల వైఖరులు వ్యక్తం చేసుకున్నామన్నారు.

తాష్కెంట్ ప్రకటనను పూర్తిగా అమలు జరుపడానికి శ్రీమతి ఇందిరా గాంధీ కృతనిశ్చయమై ఉన్నట్లు ప్రస్తావించడంపట్ల తాము ఎక్కువ కృతజ్ఞులమైనామని ఆయన అన్నారు.

సర్వత్రా ప్రజలను ఆందోళన పరుస్తున్న వియత్నాంపై అమెరికా దురాక్రమణ విషయం కూడా తాము చర్చించా మన్నారు. అమెరికా దురాక్రమణ వెంటనే నిలిపి వేయాలనీ, అమెరికన్ సైనికు లందరినీ ఉపసంహరించాలనీ, శ్రీ కోసిగిన్ తమ వైఖరి తెలియజేశా మన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి తన వైఖరిని, క్రెమ్లిన్ లో జరిగిన భారత, సోవియెట్ మైత్రి మండలి సమావేశంలో ప్రసంగిస్తూ స్పష్టపరచిన విషయం అందరికీ విదితమేనన్నారు. ఇతర సమస్యలనుకూడా తాము పరిశీలించా మన్నారు. యుద్ధాన్ని నివారించడానికి మనం మన శక్త్యానుసారం కృషిచేయాలనే విషయంలో ఉభయులు ఏకాభిప్రాయం కలిగివున్నట్లు తెలియజేశారు. ఇటీవల బుఖారెస్టులో జరిగిన సమావేశం లక్ష్య మిడేసని ఆ సమావేశంలో తాము అదే వైఖరి అవలంబించామని ఆయన అన్నారు.

"నా పర్యటన పూర్తిగా ఫలించినట్లే:"

ఢిల్లీకి రాగానే ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ, జులై 18:— పదిరోజులపాటు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, యూగోస్లావియా, సోవియెట్ యూనియన్ లను దర్శించి నమ్మీదట ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న అర్ధరాత్రికి పిదప కొంతసేపటికి ఇక్కడకు వచ్చారు.

ఎయిర్ ఇండియా విమానాశ్రయంలో దిగేసరికి అర్ధరాత్రి దాటింది. అయినప్పటికీ అనేకమంది ప్రజలు ఆమెకుస్వాగతమియ్యడానికి వచ్చారు.

వచ్చినవారిలో ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్, మంత్రులు, పార్లమెంటు సభ్యులు విదేశ దౌత్యమంత్రులు వున్నారు.

పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తన పర్యటన జయ ప్రదంగా సాగిందని శ్రీమతి ఇందిరాగాంధిఅన్నారు.

"నాకు అంతరంగిక మిత్రులు మన దేశానికి, ప్రజలకు మిత్రులు అయిన వారితో పరస్పరంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొనడమే నాపర్యటన లక్ష్యం" అన్నారు.

ఒక ప్రశ్నకు జవాబిస్తూ పాకిస్తాన్ కు రష్యా సైనిక సహాయం సంగతి చర్చించాలనీ పాకిస్తాన్ కు తాముసైనిక సహాయం చేయటేదని రష్యనులు అన్నారనీ, శ్రీమతి గాంధి వివరించారు.

పాకిస్తాన్ రష్యా సైనిక సహాయం పొందే అవకాశం వుందా అని ప్రశ్నించగా "భావికాలంలో జరిగే సంగతి నాకెలా తెలుస్తుంది?" అన్నారు.

"ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?" అని ప్రశ్నించగా

"ఏకీభవిస్తాను. ఆ ప్రజలకు అధిక నష్టం కలిగిస్తున్నది. శాంతి చర్చలకు ఏ విధంగాను దోహదమీయాల్సి" అన్నారు.

వియత్నాంలో శాంతి స్థాపనకు ప్రతిపాదించబడిన "ఇందిర పథకం" గాపేర్కొనబడుతున్న ప్రతిపాదనలకు సమర్థన లభించలేదనే అభిప్రాయం ఇండియాలో వ్యాపించినదని ఒక పత్రికా ప్రతినిధి చెప్పగా ఆమె 'అదిలో "ఇందిర పథకం అనే లేదు'' అన్నారు. పర్యటనకు బయలు దేరేముందు ఈ పర్యటనకు తాను ఎట్టి ఫలితాన్ని ఆశించడం లేదని చెప్పే వున్నానని అన్నారు.

వియత్నాం సమస్యపై సోవియెట్ నాయకులతో తాను జరిపిన చర్చలను గురించి ప్రశ్నించగా "అసలు ఈ విషయం వియత్నాం ప్రజలకు సంబంధించింది కనుక వియత్నామీస్ కోరనిదే తామేమీ చెప్పటాలనీ సోవియెట్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మాట నిజమే మరి" అన్నారు.

వియత్నాంపై విమాన దాడులు విరమించాలన్న సూచన అప్పటికే సంయుక్త ప్రకటనలో ఆమె ఇతర ప్రతిపాదనల ప్రసక్తి లేదేమని ప్రశ్నించగా ఆమె ఇలా జవాబిచ్చారు.

మాస్కోలో శ్రీ కోసిగిన్ ప్రభృతుల వీడ్కోలు

మాస్కో, జులై 16 :— భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి సోవియెట్ నాయకులతో ఐదు రోజులపాటు చర్చలు జరిపి నేడిచటనుండి న్యూఢిల్లీకి విమానంలో బయలుదేరారు.

మాస్కోలోనివెనుకోవో విమానాశ్రయంలో శ్రీమతి ఇందిరకు సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్, ఇతర సోవియెట్ఉన్నతాధికారులు వీడ్కోలిచ్చారు.

శ్రీమతి ఇందిర విమానాశ్రయానికి వచ్చే రోడ్డును ఇండియా, రష్యా జాతీయ పతాకాలతో అలంకరించారు.

భారత ప్రధాని విమానం ఎక్కబోయే ముందు సైనిక వందనం స్వీకరించారు. ఆపిదప ఇండియా, రష్యా జాతీయ గీతాలు ఆలపించారు.

శ్రీమతి ఇందిర, శ్రీకోసిగిన్ లు విమానం దగ్గరకు వచ్చేవరకు మధ్య ఒక దుబాసీని పెట్టుకుని సంభాషణలు జరుపుతూనే వున్నారు.

ఇండియా విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్ సింగ్, సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ ఆంద్రేగ్రోమికోతో సంభాషించారు.

రష్యా దృఢ నిర్ణయం

హనోయ్ ఆమోదిస్తేనే వియత్నాంపై శాంతిచర్చలు

మాస్కో, జులై 16:— వియత్నాంలో శాంతి సాధనకై జరిగే యే ప్రయత్నమైనా ముందుహనోయ్ అనుమతిపొందకుండాజరిపినంత మాత్రం దుస్సాధ్యమైన విషయమని సోవియెట్ ప్రభుత్వం ఖచ్చితంగానొక్కి వక్కాణిస్తున్నదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో ఉద్ఘాటించారు.

"దేనికైనా, ముందు ఉత్తర వియత్నాంపై బాంబుదాడులను విరమించడం అత్యావసరమని నేను భావిస్తున్నాను" అని అన్నారామె.

"మా ప్రయత్నాలు, ఉద్దేశాలు అంతా సాగుతున్నారు. అయితే సోవియెట్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడానికిమేనందు, శాంతి సాధనకై చేసే యే ప్రతిపాదనలైనా, హనాయ్ మొదటఅంగీకరించాలని కోరుతున్నది" అని అన్నారు ఆమె.

పరమానందయ్య శిష్యులు చిత్రం

హైదరాబాదులో శతదినోత్సవం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 17:— తెలుగు చలనచిత్రం 'పరమానందయ్య శిష్యులకథ' శతదినోత్సవం నేడిక్కడ రవీంద్రభారతిలో జరిగింది.

కళాకారులు, సాంకేతికనిపుణులు, ఇతర పలువురు ప్రముఖులు ఈ సభకు హాజరైనారు. పంచాయతీరాజ్ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య ట్రోఫీలు బహూకరించారు. ఆహారమంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి హాజరు కానందున ఆయనస్థానే ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ వై. శివరామప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. మంత్రులిద్దరూ కూడా ఈ చలనచిత్రాన్ని ఇందులో నటించిన నటీనటులను, సాంకేతికనిపుణులను అభినందించారు. ఇందులో కథానాయకుడుగా నటించిన శ్రీ ఎన్. టి. రామారావును మించిపోగల నటుడు తెలుగుచిత్రసీమలోనే లేడని డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రశంసించారు. చలనచిత్రాలు 2½ గంటల కాలంకన్నా మించకుండా చూడాలని ఆయన సూచించారు. శ్రీ శివరామప్రసాద్ చలనచిత్రాన్ని ప్రశంసిస్తూ అయితే తాను ఈ సినిమా చూడలేదనిచెప్పారు. కవి శ్రీ సి. నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అభినందిస్తూ మాట్లాడారు. శ్రీ ఎన్. టి. రామారావు ప్రసంగిస్తూ, ఇంతవరకూ తాను 150 చలనచిత్రాలలో నటించానని, విభిన్నమైన పాత్రలు నూరువరకూ ధరించానని తెలియజేశారు. కథారచయిత శ్రీ సదాశివబ్రహ్మం, కుమారి కె. ఆర్. విజయకుమారి, ఎల్. విజయలక్ష్మి, శ్రీ ముక్కామల, శ్రీ అల్లు రామలింగయ్య, శ్రీ రాజబాబు మొదలైన నటీనటులు, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. పూర్ణాపిక్చర్స్ అధినేత శ్రీ నాగరాజ్ అతిథులకు స్వాగతం ఇచ్చారు. నిర్మాత శ్రీ తోటసుబ్బారావు మాట్లాడుతూ, ఈ సినిమా నూరురోజులు పడినప్పటికీ, చిత్రం మీదపెట్టిన డబ్బు ఇంకా పూర్తిగా రాలేదని తెలియజేశారు. పూర్ణాపిక్చర్స్ మేనేజరు శ్రీ ఎ. కె. వేలుమనాన్ వందన సమర్పణ గావించారు.

సాయంత్రం సికింద్రాబాద్ లోని పూర్ణా పిక్చర్సు నిర్మాతకు, దర్శకునకు [శ్రీ సి. పుల్లయ్య], కళాకారులకు, సాంకేతికనిపుణులకు ఖైరతాబాద్ లోని హోటల్ ద్వారకాలో విందుచేశారు. శ్రీ జి. కామరాజ్ స్వాగతం ఇచ్చారు. నటీనటులు, సాంకేతికనిపుణుల తరపున శ్రీ ఎన్. టి. రామారావు ప్రసంగించారు.

వికలాంగులకు ఉద్యోగాలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 17 :— జూన్ నెలలో ఇరవై ఒకరు వికలాంగులు ఉద్యోగం కొరకు తమ పేర్లను రిజిస్టరు చేయించుకున్నారు. ఆ యీ వివరాలను ప్రకటించారు. ఆ నెలలో పదమూడుగురికి ఉద్యోగాలతో ప్రవేశపెట్టడం జరిగింది.

ఉస్మానియా యూనివర్సిటీ ఫలితాలు

Following is the provisional list of successful candidates in Osmania University examinations held in April/May

M.A. (Previous) - Economics

145 146 147 150 154 157 158 159 160 161 162 167 175 180 181 182 184 188 189 198

To be announced later 708 and 711

M.A. (Previous) - Linguistics

390 391 393 394 395

Results of the candidates with roll numbers 1107 1131 1132 1135 and 1136 of M.A.(final) in Urdu held in April which were not announced earlier, are now released: Second division 1131 1132 and 1136.

Failed: 1107 and 1135

.. LL.M. (Previous)

Passed 3 8 13 and 18.

Diploma in Library Science

Results of the candidates which had not been announced earlier, are now announced

Passed. 21 and 22

B.E. III/V (Civil) ..

Passed. 1430 1432 1435 1436 1439 1440 1441 1442 1446 1449 1450 1452 1453 1455 1456 1458 1460 1461 1462 1463 1464 1465 1467.

Completed: 1406 1409 1411 1412 1415 1416 1418 1475 1478 1479 1480

Following candidates who have failed in the subject(s) mentioned against their roll numbers are permitted to proceed to the next higher class but they shall not be allowed to appear at the higher examination unless they pass in the subject(s) in which they have failed now:

1336 Struc. Engg, 1338 Maths VI and Struc Engg; 1339 Hydrau. Th, Survey Th and Struc. Engg; 1342 Struc. Engg; 1345 Maths. VI and Struc. Engg; 1347 Maths. VI, Phy. and Struc. Engg; 1349 Struc. Engg; 1352 Struc. Engg. and Survey Th; 1353 Maths. VI and Struc. Engg; 1354 Maths VI, Surveying Th, and Struc. Engg; 1364 Survey Prac Elec and Mech. Tech and Struc. Engg; 1366 Struc. Engg, 1367 Struc. Engg; 1369 Struc. Engg, 1370 Struc. Engg, 1372 Maths VI, St. of Mat Th and Struc. Engg; 1373 Struc. Engg; 1374 Struc. Engg; 1375 Struc Engg; 1376 Struc. Engg, 1379 St. of Mat. Th. and Struc. Engg; 1380 Struc. Engg; 1381 Struc. Engg; 1383 Maths. VI, Struc. Engg; 1384 Maths VI, St of Mat. Pr. and Struc. Engg; 1385 Struc. Engg; 1386 Maths. VI and Struc. Engg; 1387 Maths. VI and Struc. Engg; 1389 Maths V and Struc. Engg; 1396 Maths. VI, Surveying II Th. and Struc. Engg; 1402 Phy. and Struc. Engg; 1405 Phy. Elec/Tech. Th./Mech; 1407 Maths VI and Phy; 1408 Maths. VI, Surveying II Th; 1428 Maths VI, Surveying II Th; 1431 Surveying II Th; 1434 Maths VI and St. of Mat. Th; 1437 Phy; 1438 Maths VI, 1443 Surveying II Pr; 1445 Maths VI; 1447 Surveying II Pr, 1451 St of Mat. Th. and Struc. Engg; 1454 Maths. VI and Phy; 1457 Phy and Struc. Engg; 1459 Phy.

B.E. III/V (Metallurgy)

PASSED: 1846 1848 1849 1850 1851 1852 1853 1854 1855 1856 1857 1858 1859 1860

Roll No. 1847 who has failed in Strength of Materials Theory is permitted to proceed to the next higher class but he shall not be allowed to appear at the next higher examination unless he passes in the subject he has failed now.

In continuation of the publication of the provisional list of successful candidates at the B.A., & B.Sc Parts I & II (Old Rules) examinations in April/May 1966, published on June 28 and 30 the results of the candidates which had not been announced earlier are now being given as follows:

B.A.

Passed in Part II in pass class 5716.

Public Admn 6121.

Public Admn 6150

Passed in Part II in pass class 6174

Failed. 6212

Passed in Hist & Pub Admn. only 6213.

Passed in Part II in pass class. 6214

B.Sc.

Passed in Physics 889

Eng & Second Language under Part I 2602

Passed in Part II in pass class. 2603

English & Second Language under Part I 2604.

Maths 2605

Passed in Part II in Second class. 2607.

Failed 2608

Passed in Part II in Second class 2609

Failed. 2610

Physics & Mathematics only 2611

Failed 2612 2613 2614

తుంగభద్ర హైలెవెల్ కాలువ కార్మికుల నిరాహార దీక్ష

ఆగస్టు 4 నుంచి

హైదరాబాద్, జులై 17:— తుంగభద్ర హైలెవల్ కెనాల్ కార్మికులు అనంతపూర్ లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆగస్టు 4వతేదీ నుంచి నిరాహార దీక్ష సాగించనున్నట్లు కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీ జి. వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రాలలో వ్యయకర్తనకు చర్యలు

ప్రధాని ఆదేశానుసారం మంగళవారంనాడు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం

న్యూఢిల్లీ, జులై 16 :— ద్రవ్యోల్బణం ఒత్తిడులను నిరోధించే నిమిత్తం రాష్ట్రాలలో అగు వ్యయకర్తన చర్యలు అమలుజరిపే విషయంపై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి వచ్చే వారం ఆరంభంలో ముఖ్యమంత్రులకు గట్టిగా నచ్చచెప్పడానికి ప్రయత్నించవచ్చునని తెలుస్తున్నది.

రూపాయి మారకం విలువను తగ్గించిన సందున, ప్రభుత్వ నిర్ణయానికి ప్రోద్బలం చేకూర్చే నిమిత్తం రాష్ట్రాలస్థాయిలో తీసుకోదగు చర్యలను గురించి పరిశీలించే నిమిత్తం వచ్చే మంగళవారంనాడు ఇక్కడ సమావేశంకావాలని ముఖ్యమంత్రులను కోరడం జరిగింది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనడానికి ఏదో 'ముక్కుబడిగా' కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల లాభంలేదని ప్రధానమంత్రి భావిస్తున్నారు. కాగా, తీవ్రమైన వ్యయకర్తనాన్ని అమలు జరిపే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఇట్టి చర్యలను గైకొనడంవలన అస్తవ్యస్తంగా ఉంటున్న బడ్జెట్లను సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి ఈ విషయంపై చర్చలు జరిపే సందర్భంగా ఆర్థిక మంత్రితో సహా ఆమె సీనియర్ మంత్రివర్గ సహచరులు చర్చలలో ఆమెకు తోడ్పడగలరు.

ప్రభుత్వ శాఖలలో వ్యయాన్ని తగ్గించడం తోపాటు, రిజర్వుబ్యాంకు మీద ఓవర్ డ్రాఫులను నిలిపివేయడం, లోటు బడ్జెట్లను సరిదిద్దుకోవడం, ధరల పెరుగుదలను అరికట్టడం, ఆహార పరిస్థితి, అధికోత్పత్తి సాధన మున్నగు అంశాలపైన కూడా తీసుకోవలసిన చర్యలను గురించి ముఖ్యమంత్రుల సమావేశం పరిశీలిస్తుంది. రాష్ట్రవ్యయంలో మొత్తంమీద 10 శాతం కోత ఉండడానికి వీలుగా ముఖ్యమంత్రులు కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయగలరని తెలుస్తున్నది.

ప్రతిపక్షాలతో కాంగ్రెసుకు ముఖాముఖి పోటీ

అతుల్యఘోష్ సూచన

కలకత్తా, జులై 17:— ప్రతిపక్షాలకు కాంగ్రెసుకు ముఖాముఖి పోటీ జరగడం మంచిదని అప్పుడు బలాబలాలు తేలిపోగలవని శ్రీ అతుల్యఘోష్ నిన్న యిక్కడ అన్నారు.

మరొక కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరా[న్ని] ప్రారంభోత్సవం జరుపుతూ సోషలిస్టు సమాజ నిర్మాణానికి కాంగ్రెస్ అంకితమై వున్నదని, కాని శాంతియుత పద్ధతులలో సోషలిజాన్ని సాధించాలన్నది కాంగ్రెస్ ధ్యేయమని వివరించారు.

యు.పి. ఎన్.జి.ఓ.లపై లాఠీ ప్రయోగంపట్ల విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 17:— ఉత్తర ప్రదేశ్ లో ఎన్. జి. ఓ. లపై పోలీసులు లాఠీప్రయోగం జరపడాన్ని హైదరాబాద్ ఎన్. జి. ఓ. ల కేంద్ర యూనియన్ కార్యదర్శి శ్రీ కె. ఆర్. అమోస్ నేడు విమర్శించారు.

యు. పిలో ఎన్. జి. ఓ.లు న్యాయమైన కోర్కెలకోసం ఆందోళన జరుపుతుండగా వారిపై లాఠీచార్జీ చేయడం శోచనీయమని ఆయన అన్నారు. యు. పి. ఎన్. జి. ఓ. ల పట్ల, రాష్ట్ర యూనియన్ తరపున సానుభూతిని వ్యక్తపరిచారు.

ఎన్నికలలో అభ్యర్థులు

(1వ పేజీ తరువాయి)

తెలుస్తున్నది. ఇక కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రతిపక్షాలన్నీ ఏకమై కాంగ్రెసును ఓడించడానికి యత్నాలు చేస్తున్నందున ఎన్నికలసంఘానికి మిక్కిలి ఆందోళనకరంగా ఉన్నది. ఎన్నికలలో ఇతరపార్టీలతో పొత్తు కుదుర్చుకునే [ఉదాహరణకు మహారాష్ట్రలో రిపబ్లికన్లతో] సమస్య, మైనారిటీలకు, కార్మిక మహిళా వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేసమస్య మున్నగునవికూడా ఎన్నికలసంఘం పరిశీలించనున్నది.

రేపటిసమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ అధ్యక్షత వహిస్తారు.

హోచిమిన్ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

యాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం ఎన్నటికీ ఫలించబోదు.

అమెరికాపై విజయాన్ని సాధించడానికి సోషలిస్టు దేశాలు, ప్రజలు వియత్నాంకు సహాయపడగలరన్న ఆశాభావాన్ని శ్రీ హోచిమిన్ వెలిబుచ్చారు.

వియత్ కాంగ్ నాయకుల దీక్ష

హాంగ్ కాంగ్, జులై 17:— దక్షిణ వియత్నాంలో గెరిల్లా యుద్ధచర్యలను అధికం చేసి, విజయంసిద్ధించేవరకు అమెరికాతో పోరాడడానికే వియత్ కాంగ్ నాయకులు నిర్ణయించినట్లు సమైక్యా వార్తాసంస్థ ప్రకటించింది.

జులై 7 నుంచి 9 వరకు జరిగిన వియత్ కాంగ్ అగ్రనాయకుల సమావేశాం అనంతరం వెలువరించిన సంయుక్త ప్రకటనలో ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను



వివరములకు:
నూర్జహాన్ టీ సప్లయింగ్ కంపెనీ డిపో,
కెనెల్, జబ్బర్ రోడ్డు, విజయవాడ-2.

విజయవాడలో ఉచితంగా కంటి చికిత్స
1966 జులై 19, 20, 21 మూడు రోజులు మాత్రమే
బొంబాయి కంటి ఆసుపత్రి
శ్రీ వైద్య శిరోమణి చే
ఐ కాంప్ ఆస్పత్రి కార్యక్రమం
పై మూడు రోజులుమాత్రమే విజయవాడలో—గాంధీనగర్, "ఆంధ్రప్రభ" ఆఫీసుదగ్గర వున్న "ఉడిపి కేఫ్"లో ఉ. 9 గం. నుంచి సా. 5 గం. వరకు ఉచితంగా అన్ని విధముల కంటిజబ్బులను, లోపములను, పరిక్షించి మందులతో ఉచితంగా చికిత్సచేయబడును.

దురద గోకటము పురికొల్పు తుంది
గోకటం అనగా స్వయరక్షిత శిక్ష



తక్షణ నివారణకు
జండూ ఫార్మస్యూటికల్ వర్క్స్
గోఖలే రోడ్, సౌత్, బొంబాయి-28
అన్ని చోట్లా లభించును

సమగ్ర సౌకర్యతత
సత్వర షేవింగు
ఎంతో పరిశుభ్రము...ఎంతో పొదుపు!







అమృతాంజన్ లిమిటెడ్ వారి
గ్రైప్ మిక్స్చర్
తయారీ:
అమృతాంజన్ లిమిటెడ్, మద్రాసు

POS. AGM. 472 TE

సంగ్రహ ప్రకటనలు

కావలెను

నూతన పాఠ్యగ్రంథములు కావలెను

'గ్రోత్' ... వారి ... పాఠ్యగ్రంథములు కావలెను. విశాఖపట్నం ... గోపాల్ ... 16 ... —26

శ్రీ ... హైస్కూలుతో [... గుంటూరుజిల్లా] పనిచేయుటకు తెలుగు మరియు ... చెప్పుటకు ఎస్. ఎ. బి. ఇడి., లేక బి. ఎస్‌సి., బి.ఇడి., లేక బి. ఏ. ... కావలెను. ఒక గ్రేడు 2 తెలుగు పండిట్ ... అర్హతలు కలిగియున్నవారు కూడా దరఖాస్తులు చేయవచ్చును. దరఖాస్తు కాపీలు గుంటూరు డి. ఇ. ఓ. గారికి పంపవలయును.

కరస్పాండెంటు.

ఆర్. సి. యం. స్కూలు, తురకపాలెం

... పల్లి

బి. ఏ., బి. యిడి [టెన్] ఓ. ఎస్‌సి. బి. ఇడి., మరియు, తెలుగు బోధించుటకు గ్రేడు 2 పండిట్, ఆర్. సి. యం. అప్పర్ ప్రైమరీ స్కూలు, పమిడిపాడు నరసరావుపేట తాలూకా కాకో పనిచేయుటకు వెంటనే దరఖాస్తులను ఈనా దిగువ అడ్రసుకు జూలై 30 వ తారీఖు లోపున పంపుడు; జిల్లా విద్యాశాఖాధికారికి కూడా ఒక కాపీ పంపవలయును.

Rev. P. G. SHOWRAIAH,
Correspondent.

శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఓరియంటల్ సెకండరీ స్కూలు, ద్వారకా తిరుమల, ఏలూరు తాలూకా, పశ్చిమ గోదావరిజిల్లా.

ఈ క్రిందని సూచించిన ఖాళీలకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. గ్రేడు 1 సంస్కృత పండితుడు. [విద్యా ప్రవీణ లేక శిరోమణి పండిత ట్రైనింగ్] హాయ్యరు ఫారములతో బోధనానుభవము గలవారికి ప్రాధాన్యతయివ్వబడును.
2. గ్రేడు 2 సంస్కృత పండితుడు: [విద్యా ప్రవీణ లేక శిరోమణి]
3. బి. ఎస్‌సి., బి. ఇడి. [ఫిజికల్ సైన్స్] బోధించుటకు అర్హత కలిగియుండవలెను.

దరఖాస్తు దారులు వారి వారి విద్యా యోగ్యతలు పూర్వానుభవము, పుట్టినతేదీ, మున్నగు వివరములతో ది. 25—7—66 లోగా కరస్పాండెంటుకు చేరునట్లు దరఖాస్తులు పంపవలెను. ఒక దరఖాస్తు కాపీ ఇన్‌స్పెక్టరు ఆఫ్ ఓరియంటల్ స్కూల్సు, విజయవాడ —3 వారికి పంపవలెను. గవర్నమెంటు స్కేలు ప్రకారము జీతములివ్వబడును.

CORRESPONDENT.

టెండరు నోటీసు

విజయవాడ తాలూకా, కొప్పటూరు గ్రామ పంచాయతీ ఏరియాలో ... టెండర్లు ది. 24—7—1966 వ తేదీ సాయంత్రము 4 గంటల వరకు తీసుకొనబడును. ఆదేరోజు సాయంత్రము గం. 4—30 ని. లకు టెండరు దార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. ధరావత్తు చెల్లించని టెండర్లు ఆమోదించబడవు.

సిరాజునీ నాయుడుగారి ... గల ... రిపేర్లు చేయుట
ఎస్టిమేటు మొత్తం : రు. 3,000
చెల్లించవలసిన ధరావత్తు : రు. 175 లు.

(సం) యడ్లంశెట్టి పెదబసవయ్య,
సర్పంచ్

చిట్ టెండరు

తేలుపల్లి గ్రామపంచాయతీ

దిగువ కనబరచిన పనిచేయుటకు కంట్రాక్టర్ల నుండి 30—7—66 వ తేదీ సాయంకాలం 4 గం. ల వరకు తేలుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో టెండర్లు తీసుకోబడును.

ప. నెం. 1

పని పేరు : ఆఫీసు భవనము :

ఎస్టిమేటు మొత్తం : రు. 7,100 లు.
ఎర్నెస్టు మనీ డిపాజిట్టు : రు. 350 లు

పైన తెల్పిన తేదీన టెండర్లు తేలుపల్లి పంచాయతీ యాఫీసులో ... సర్పంచ్ గారిచే తెరువబడును. టెండర్లు తెరు వబడే కాలంలో టెండరుదార్లు హాజరు కావలయును. టెండరును సీలు కవరులో ఉంచి కవరుపైన "టెండరుదారు, పని పేరు" వ్రాసి తేలుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గారికి పంపవలయును.

టెండరు ధరావత్తు (Earnest Money Deposit) తేలుపల్లి గ్రామ పంచాయతీ 'ఫండ్సు' కు పెలుపుదలను సర్పంచ్ ద్వారా బెజవాడలో చెల్లించిన చలాను టెండరుతో జతపరచవలయును. అంగీకరించబడని టెండరు దార్లకు వారి కోరికపై ధరావత్తు సొమ్ము వాపసు చేయబడును. అంగీకరించబడిన టెండరు దారులు ధరావత్తు సొమ్మును మొత్తంలోనే ఉంచు కోవబడును. ఈ డబ్బుకు వడ్డీ యివ్వబడదు.

ఆమోదించబడిన టెండరుదార్లు తేలుపల్లి పంచాయతీ సర్పంచి వద్దకు వచ్చి అగ్రిమెంటు వ్రాసి యివ్వవలెను. పనియొక్క ధరా వత్తుసొమ్ము (Earnest Money Deposit) కోర్పోవుదురు.

ఏ కారణములు తెలుపకయే టెండర్ల నిరాకరించుటకు సర్పంచికి అధికారమున్నది. టెండరు దాఖలు చేసేవారు ఎస్టిమేటు 12—7—66వ తేదీనుంచి 29—7—66 వ తేదీ వరకు ఆఫీసు పనివేళల్లో కార్యాలయంలో చూడవచ్చును.

జి. వెంకటస్వామిశెట్టి,
12—7—66 సర్పంచ్, తేలుపల్లి.

ఔషధములు

మధుమేహ రక్తశుద్ధి లేహ్యం

దీర్ఘకాల జీర్ణ వ్యాధులు, కుష్ఠువ్యాధులు, పుళ్లు, రాగిరంగు మచ్చలు, తిమ్మిరులు, గజ్జి, మూత్ర సంబంధ, మూత్రపిండ వ్యాధులు మొదలగువాటిని పోగొట్టును. దుర్బలమైన వారికి — అజీర్ణం మలబద్ధం పోగొట్టి కాంతిని కలుగజేయును. డబ్బా రు. 1—50. పోస్టు 2—కేటాగాను ఉచితం.

చరక క్లినికు,
గాంధీనగర్ సెంటర్, విజయవాడ—3.

కావలెను

శ్రీ పోసాని నరసింహారావుపేట హైస్కూలు
కొల్లూరు, కృష్ణాజిల్లా.

ఈ క్రింది ఉద్యోగములకు కొరకు 24—7—66 తేదీ లోగా దరఖాస్తులు కోర బడుచున్నవి.

సాంఘికశాస్త్రము, గణితము, సైన్సు, ఇంగ్లీషు బోధించుటకు బి. ఎ. బి. ఇడి లు
మొదటి, రెండవ గ్రేడు తెలుగు పండితులు
హిందీ పండితులు
వ్యాయామోపాధ్యాయులు [హయ్యర్, లోయర్]
క్రాఫ్ట్ టీచర్లు [వ్యవసాయం, వ్యవసాయం] (తాయింగు టీచరు.
బి. ఇడి., లు కాని పట్టభద్రులకు కూడా దరఖాస్తులు పంపవచ్చును.
దరఖాస్తు కాపీలను జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణా వారికి పంపవలెను.

పోసాని నాగభూషణమ్మ,
ప్రెసిడెంటు

టెండరు నోటీసులు

కూచిపూడి గ్రామ పంచాయతీ

దివిసాలి తాలూకా, కూచిపూడి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ క్రింది పనులు చేయుటకుగాను ది. 25—7—66 తేదీ సాయంత్రము 4 గంటల వరకు ఎగ్జిక్యూటివు ఆఫీసరు గారిచే సీల్డు టెండర్లు తీసుకొనబడి, ఆదే తేదీ 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. టెండరు షరతులు, యితర వివరములు ఆఫీసు పని వేయు వేళలలో తెలుసుకోవచ్చును.

1. మాదిగపల్లిలో ఒకరేడియో రూము కట్టుట
ఎస్టిమేటు మొత్తము: రు. 3,000
చెల్లించవలసిన డిపాజిట్ రు. 150
2. కర్మంగారి బజారు రోడ్డు రిపేరు చేయుట
ఎస్టిమేటు మొత్తం : రు. 1,500
చెల్లించవలసిన డిపాజిట్ రు. 75

(సం) యస్. అప్పారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

కొలకలూరు గ్రామపంచాయతీ కార్యాలయము, కొలకలూరు.

దిగువ కనబరచిన పనులు ప్రభుత్వమునకు పుట్టీతో తెలుపు చేయుటకు ఈ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచేగాని, వారి అనుమతి పొందిన వారిచే గాని, ది. 22—7—66 వ తేదీ ఉదయము ఉదయం 10—30 ని. లకు సీల్డు టెండర్లు అందుకొనబడి, ఆదేరోజు 11—00 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువ బడును.

ది. నెం. 9వ నెం గల పంచాయతీ ప్రాథమిక పాఠశాలకు అదనపు రూము నిర్మించు ఎస్టిమేటు మొత్తం : రూ. 2,200
డిపాజిట్టు రూ. 110—00

ఇతర వివరములకు ఆఫీసు పనివేయు వేళలలో తెలుసుకోవచ్చును.

నోట్ : టెండరు ఫారము ఖరీదు ఆఫీసులో ఒక రూపాయి చెల్లించి పొందవచ్చును.

(సం) పి. సీతారామమూర్తి,
కార్యనిర్వాహణాధికారి.,

పంచాయతీ సమితి పాలకొండ

పాలకొండ పంచాయతీసమితి యాజమాన్యములో నడుపబడుచున్న గవర్నమెంటు హైస్కూలు హాస్టలుకు 1966—67 వ సంవత్సరములో కావలసిన ఆహార పదార్థములు సప్లయిచేయుటకు తే10—8—66దీసాయంత్రం4గం.లోగా సీల్డు టెండర్లు పాలకొండ పంచాయతీ సమితి డెవలప్‌మెంటు ఆఫీసరుగారికి పంపవలెను. ఇందుకు దరఖాస్తు రూ. 150 లు పాలకొండ పంచాయతీ సమితి ఫండు అను పద్దు క్రింద పాలకొండ సబ్ ట్రెజరీలో జమకట్టి సదరు చలాన టెండరుతో జతపర్చవలెను. టెండరు షరతులు పెద్యాప్స్తు రు. 2—04 లు పాలకొండ పంచాయతీ సమితి ఫండ్సుకు జమకట్టి సదరు చలాన ఆఫీసునందు ఆఫీసు పనివేయు కాలములో దాఖలుచేసి పొందవచ్చును.

ప్రమాదన్యం. వచ్చిన టెండర్లు, తే. 10—8—66 సాయంత్రము గం. 5—00 లకు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరువారిచే తెరువబడి టెండర్లు దాఖలు చేసిన ఆసామీలు ఉన్నప్పుడు, లేకున్నప్పుడు పరిశీలించబడును. టెండర్లు నిరాకరించు అధికారము బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరువారికి కలదు.

అవసరమగు ఆహార పదార్థములు [సుమారుగా]

1. బియ్యము పెంటిది రకము	8	అన్నా లు [బస్తా 100 కేజీలు]
2. పెసరపప్పు	2	బస్తాలు
3. చింతపండు	40	కే. జీ. లు
4. ఎండుమిరపకాయలు	15	కే. జీ. లు
5. పప్పు దినుసులు	30	కే. జీ. లు
6. వేరుశనగనూనె	20	కే. జీ. లు

[సం] ఎస్. ప్రకాశరావు,
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు,

పర్ఫొరేటెడ్ పారిశ్రామిక స్క్రీనులు

ఏ సైజు అయినాగాని, ఏ ఆకారంలోగాని, ఏ మందంలోగాని, ఏ మెటల్‌లో, ఏ సైజు లోనైనా సప్లై చేయబడును.

N. J. మెటల్ స్క్రీన్ మాన్యు ఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
13వ, మెడోస్ వీధి, బొంబాయి—1.
ఫోన్: 255488

శాఖ ఆఫీసు, 56 కోర్టు రోడ్డు, బెంగుళూరు—ఫోన్: 4261

ఆగ్నేయరైల్వే, టెండర్లు

వాల్తేరు డివిజను, రాయపూర్ — విజయనగరం సెక్షనుమీద దిగువ తెల్పిన స్టేషన్ల వద్ద 1 నుండి 2 ఘ. అ. ల సైజు గట్టి రాతి బండలు గుట్టలతో సహా సప్లై చేసి, డెలివరీ చేయుటకు వేరు వేరు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

[1] బిల్సాంగ — 50,000 ఘ. అ. లు.
[2] కంటబంజి 25,000 ఘ. అ. లు.,
[3] రాయగడ 25,000 ఘ. అ. లు.,
[4] గణపతి నగరం 25,000 ఘ. అ. లు.

ధరావత్తు సొమ్ము ఐటెం [1] కి రు. 500 లు, ఐటెం నం. లు [2], [3], [4]కు ఒక్కొక్కటికి రు. 250 లు.

టెండర్లు 17—8—66 సా. 3 గం. ల వరకు తీసుకొనబడి బహిరంగముగా తెరువ బడును.

పూర్తి వివరములతో టెండరు ఫారములు [ఒకరివి మరొకరు వినియోగించుకొనకూడదు], సెట్టు 1 కి రు. 5 లు [వాపసు చెయ్యబడదు], ఈ రైల్వే డివిజను సీ. మాస్టరు వాల్తేరు వద్దనుంచి రసీదును చూపి దిగువ తెల్పువారి వద్దనుంచి పొందవచ్చును.

డివిజనల్ సూపరింటెండెంట్
[ఇంజనీరింగ్], వాల్తేరు.

సంగ్రహ ప్రకటనలు

వైద్య విషయములు

ఉబ్బసం మందు

ఉబ్బసరోగులకు చిత్రకూట్ కొండమీద నుండి ది. 1—8—66 తేదీ పూర్ణిమనాడు పాల పాయసం[క్షీరం]తో తినుటకు ఉబ్బసం, రొమ్ము పడిశం, దగ్గు పోగొట్టబడును—ముందుగా సమాచారం వ్రాయండి. లెటరు ఇంగ్లీషులో వ్రాయండి.

Manager, Shri Mahatma Naga Baba Ayurvedashram P.O. Chitrakut, U.P.

ప్రకటన

తలపిలాల వేలం నోటీసు

శ్రీ మొగిలీశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు కానుకగాసమర్పించిన తలనీలాలు సుమారు 57 కిలోగ్రాములు 25—7—66 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం ఆవరణలో ట్రస్టుబోర్డు వారి అధ్యక్షతయందు బహిరంగముగా వేలం వేయ బడును. షరతులు తెలుసుకోదలచినవారు యీ క్రింది అడ్రసునకు వ్రాసి తెలుసుకొనవచ్చును. మొగిలి చిత్తూరు నుండి పలమనేరు రోడ్డులో 18 వ మైలులో ఉన్నది.

పత్తి వెంకటస్వామిశెట్టి
ఛైర్మన్, శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థానం, (ట్రస్టు బోర్డు, మొగిలి, మొగిలి పెట్టూరు పోస్టు, [చిత్తూరుజిల్లా]

వేలం నోటీసు

బిక్కవోలు గ్రామ పంచాయతీ
[తూర్పు గోదావరిజిల్లా]

బిక్కవోలు గ్రామ పంచాయతీ ఏరియాలో బిక్కవోలు గ్రామమునకు చెందిన పి.డబ్ల్యు.డి రిజిస్ట్రుల్లో ఉన్న కాలవగట్లు వగైరాలయందలి పచ్చగడ్డి కోసుకునే హక్కుమున్నా, చెట్ల ఫల సాయం అనుభవించుటకున్నూ, [పి. డబ్ల్యు. డి. షరతుల ప్రకారం] మరియు పంచాయతీ బైబిరి తాలూకా దిత్త మ్యాసూపరు వగైరాలు తే. 25—7—66 వ సోమవారం మధ్యాహ్నం 2 గం. లకు పంచాయతీ ఆఫీసువద్ద యీ క్రింది సంతకందారు వారిచేగానీ, వారి యనుమతి పొందిన మరియొకరిచేగానీ, బహిరంగముగా వేలము వేయబడును. వేలము షరతులు, ఇతర వివరములు ఆఫీసు పనివేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

ఎగ్జిక్యూటివు ఆఫీసరు

నోటీసు

1వ అసిస్టెంట్ సిటీ సివిల్ జడ్జి వారి సమక్షమున, మద్రాసు.

ఓ. ఎస్. నం. 3012 ఆఫ్ 1965

ఎస్. కె. స్వామి వాది
కె. రాంబాబు, కంచెర్ల కోండెపూడి పోస్టు, కృష్ణాజిల్లా ప్రతివాది

పైన తెల్పినవాదికి మీరు బాకీయుండి మీరు చెల్లించవలసియున్న రు. 1240లు మొత్తముకు రాబట్టుకొనుటకు పైన దావా 28—7—1966 న కడపటి విచారణకు వచ్చియున్నది. సదరు తేదీ ఉ. 11 గం. లకు సదరు కోర్టులో మీరు హాజరుకాని యెడల దావా మీ పై ఏకపక్షముగా తీర్మానించ బడును. గనుక తెలుసుకోవలెను.

మద్రాసు, సి. లక్ష్మీనారాయణ, 28—6—66 వాది తరఫు ప్లీడర్.

డిసెంబరునాటికి అగ్నిప్రమాదాలపై విచారణ నివేదిక

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 16 :— నాగపూర్ లోని జాతీయ ఫైర్ సర్వీసు కళాశాల డైరెక్టర్ శ్రీ ఎం. జి. ప్రధాన్, ఈ నెలాఖరున, గుంటూరులో ఏకసభ్య విచారణసంఘం ముందు సాక్ష్యం ఇస్తారు.

ఈ నెలలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో జరిగిన అగ్నిప్రమాదాలను గురించి, శ్రీ సి. జగన్నాథరావు అధ్యక్షతను ఏర్పాటైన ఏకసభ్య విచారణసంఘం దర్యాప్తు జరుపుతున్న విషయం పాఠకులకు విదితమే.

నేషనల్ ఫైర్ సర్వీసు కళాశాల డైరెక్టర్ శ్రీ ప్రధాన్, అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు సందర్శించి, అగ్నిప్రమాదాల స్వభావాన్ని గురించి పరిశీలించారు.

శ్రీ జగన్నాథరావు ఈ సమాచారాన్ని నేడు సాయంత్రం ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

అగ్నిప్రమాదాలపై విచారణ సందర్భంలో విచారణసంఘం విజయవాడ, కంచికచర్లలలో 140మంది సాక్ష్యులను, గుంటూరులో 157 మంది సాక్ష్యులను విచారించినదని ఆయన అన్నారు. అగ్నిప్రమాదాలకు గురిఅయిన 50 ప్రదేశాలను కూడా విచారణసంఘం సందర్శించినదని ఆయన తెలియజేశారు. విచారణసంఘం చేయవలసిన పని చాలా ఉన్నందున దర్యాప్తు పూర్తి కావడానికి దాదాపు 5 మాసాలు పట్టవచ్చునని, అనగా నవంబరు మధ్య వరకూ కొనసాగ వచ్చునని, సుమారు 100 ప్రదేశాలు సందర్శించవలసి రావచ్చునని దాదాపు600మంది సాక్ష్యుల వాఙ్మూలాలు తీసుకోవలసి ఉంటుందని, పని పూర్తి కావడానికి ఇంతటివ్యవధి కావలసివచ్చునని ఆయన వివరించారు. మొదటగా పని సాగుతున్నదని, విచారణ నివేదికను తయారుచేసి డిసెంబరునాటికల్లా సమర్పించాలని అనుకుంటున్నామని ఆయన తెలియజేశారు.

నివేదిక సమర్పించడానికి ఆగస్టు ఆఖరు వరకూ విచారణ సంఘానికి ప్రభుత్వం వ్యవధి ఇచ్చింది.

విజయవాడలో దుర్గా అగ్రహారం, కార్మిక పురం, అల్లీపేటలలో జరిగిన అగ్నిప్రమాదాలపై విచారణ సంఘం సాక్ష్యాలను విచారించింది. నేటి ఉదయం న్యాయమూర్తి పూర్ణా సందంపేట, బాబ్జీనగ్మపాలెం సందర్శించారు.

శ్రీమతి ఎం. భాగ్యమ్మ సాక్ష్యమిస్తూ, తన యింట్లో పుండేవారితో కనకాలక్ష్మి అనే ఆమెకు అగ్నిప్రమాదం సంభవించినట్లు కేకలు పెట్టడం విన్నానని చెప్పింది. తన ఇంట్లో తోట లక్ష్మీ కాంతమ్మ [బేబి] సావిత్రమ్మ, రాఘవమ్మ అనేవారు అద్దెకు ఉంటున్నట్లు ఆమె చెప్పింది. రాఘవమ్మ కుమారుడు కోటేశ్వరరావు తేదీ యింట్లో ప్రవేశించి, అగ్గిపుల్ల గీసి నిప్పుపెట్టాడని ఆమె తెలియచేసింది. ఈ విషయం అక్కుర్రవాడు కూడా ఒప్పుకున్నాడని ఆమె చెప్పింది.

దుర్గా అగ్రహారంలో నే 11 వ తేదీన మొట్టమొదట శ్రీమతి తోటలక్ష్మీ కాంతమ్మ ఇంటికి నిప్పు అంటుకున్నది. ఆమె సాక్ష్యం ఇస్తూ, కోటేశ్వరరావు 5, 6 ఏండ్ల కుర్రవాడని, రాఘవమ్మ కుమారుడని చెప్పింది. తను నిప్పుపుల్ల గీసి వేసి యింటిపైకి వదిలినట్లు ఆ కుర్రవాడు ఆయువురునాడు తన ఎదుట, వాళ్ళ అమ్మఎదుట ఒప్పుకున్నాడని ఆమె తెలిపింది. తరువాత ఒక నెలరోజులకు రాఘవమ్మ, ఆమె భర్త, పిల్లలు, విజయవాడ విడిచిపెట్టి, వేరే నాట్ల ఏనిమిదెడో ఏదో గ్రామం వెళ్ళిపోయారు. కుర్రవాడు అగ్గిపుల్లగీసి, ఇంటిమీద వేసినట్లు పూర్తిగా తాను పోలీసువారి యెదుట చెప్పానని, అంటేకాని, అది ప్రమాదవశాత్తూ నా ఇంటిమీద పడినట్లు చెప్పలేదని (తాను పరీక్షలో) ఆమె తెలియజేసింది.

కనకారెడ్డి భార్య శ్రీమతి జి. రాజమ్మ సైతం వాఙ్మూలాలను ధృవపరిచింది.

శ్రీ ఎం. రాఘవయ్య సాక్ష్యం ఇస్తూ, కార్మికపురంలో షేక్‌మీరా ఇంటిమీదనుండి మంటలు లేవడం తాను అల్లంత దూరంనుంచి చూచానని అన్నాడు. మరి ఈ ప్రాంతంలో ఇది కొత్తగా జరిగిన అగ్నిప్రమాదమో, లేక దుర్గా అగ్రహారంనుంచి వచ్చిన నిప్పురవ్వలవల్ల ఈ ప్రమాదం జరిగినదో తాను చెప్పలేనని అన్నాడు.

షేక్ మీరా పొరుగున ఉంటున్న శ్రీ చెవల్లి దుర్గారావు సాక్ష్యమిస్తూ, తన యింటికి, మీరా సాహెబ్ ఇంటికి మధ్యగల 'తట్టికి' నిప్పంటుకున్నదని, మొదట 'తట్టి' నుంచే మంటలు వచ్చాయి కాని, ఇంటి కప్పునుంచి రాలేదని తెలియజేశాడు.

శ్రీమతి జె. వీరమ్మ సాక్ష్యమిస్తూ, మీరాసాహెబ్ ఇల్లు తగులబడటం తాను చూశానని, మంటలు తట్టినుంచే వచ్చి ఇంటి మీదికి వ్యాపించాయని చెప్పింది. అయితే, మీరాసాహెబ్ 'తట్టి' నుంచే మంటలు ప్రారంభమైనదీ, లేనిదీ తాను నిశ్చయంగా చెప్పజాలనని అన్నది.

శ్రీ జి. గంగులు సాక్ష్యంఇస్తూ, మీరా సాహెబ్ ఇల్లు ఖాళీగా ఉన్నదని, వెంటనే మంటలను ఆర్పివేయడానికి ఎవరూ రాలేదని చెప్పాడు. జనం తమ సామానులన్నీ బయటకు మోసుకుంటున్నారని అన్నాడు. సమీపానలో ఉన్న భాగ్యమ్మ ఇంటినుంచి నిప్పురవ్వలు వచ్చివడి ఈ ప్రమాదం సంభవించినదని తాను విన్నట్లు అతను చెప్పాడు.

చదువుకునే 10 సంవత్సరాల అమ్మాయి కుమారి ముప్పాళ్ల సత్యనారాయణమ్మ సాక్ష్యం ఇస్తూ, అల్లీపేటలో శ్రీ కె. పాపయ్య పశువుల కొట్టంలోనుంచి పొగరావడం తాను చూశానని చెప్పింది.

కార్మికపురంలో ఉంటున్న శ్రీమతి రామ సెట్టి పుష్పవతి సాక్ష్యమిస్తూ, తన ఇంట్లో నుంచి సామానులు బయటకు చేరవేసుకోడానికి ఎంతో ప్రయత్నించాననీ, కానీ, ఇల్లు తగుల బడిపోతూ ఉన్నందున లోపలి ప్రవేశించలేక పోయానని తెలియజేసింది. ఇరుగు పొరుగు ప్రాంతంనుండి వచ్చిన నిప్పురవ్వల మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని తాను విశ్వసిస్తున్నానని ఆమె అన్నది.

దుర్గగుడిలో అర్చకుడిగా ఉంటున్న శ్రీ గంటి శంకరం కూడా నేటి సాయంత్రం విచారణసంఘం ముందు సాక్ష్యం యిచ్చారు. నగరంలోనున్న రౌడీమూకల అగ్నిప్రమాదాలకు కారణమని ... తాము ...

శ్రీ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం

హైదరాబాద్, జూలై 17 :— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ పి. జగన్మోహనరెడ్డిని నియమించినట్లు అధికార ప్రకటన నిన్న వెలువడింది. 19 వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

శ్రీ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

మహబూబాబాద్‌లో బ్రహ్మాండమైన సభ

ఆగస్టు మొదటివారంలో

హైదరాబాద్, జూలై 15:— మహబూబాబాద్‌లో ఆగస్టు మొదటివారంలో ఒక బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడానికి శ్రీ నూకలరంగారెడ్డి అధ్యక్షతనఆహ్వానసంఘం ఒకటి ఏర్పడింది. ఈ సభలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఆర్థికమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, ప్రాంతీయసంఘాధ్యక్షుడు శ్రీ టి. హయగ్రీవాచారి, రోడ్డు రవాణాసంస్థ అధ్యక్షుడు శ్రీ వి. బి. రాజు, విద్యుచ్ఛక్తి సంస్థ అధ్యక్షుడు శ్రీ జి. వి. నరసింగరావు ప్రభృతులు ప్రసంగిస్తారు.

ఛిద్దెల శాసనసభ్యుడు ... శ్రీ జె. రఘురామిరెడ్డి ఈ సందర్భంలో సన్మానం చేస్తారు.

... వారికి బాగా అవకాశం ఇచ్చిన ఏని అతను అన్నాడు.

... పేటలో ఉంటున్న శ్రీ ... కోటేశ్వరరావు సాక్ష్యం ఇస్తూ, మే 26 వ తేదీన ఉదయం 11 గంటల వేళ కొమ్మూరు సీతమ్మ ఇంటికి నిప్పు అంటుకోటం తాను చూచానని తెలియజేశాడు. పోలీసులు, అగ్ని మాపక దళాలు రాకముందే నిప్పు చల్లార్చారని చెప్పాడు. పొయ్యిలో నిప్పున్నదీ, లేనిదీ తాను చూడలేదన్నాడు.

శ్రీమతి సీతమ్మ సాక్ష్యమిస్తూ, నగరంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నందున ఇంట్లో, తాను ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటూవచ్చానని తెలియజేసింది. పొయ్యిలో నిప్పు ఆర్పకుండా అలాగే వదిలి వచ్చినట్లు తాను పోలీసులకు చెప్ప లేదని అన్నది. పొయ్యి పూర్తిగా చల్లార్చడం తనకు అలవాటు అని చెప్పింది.

నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న విచారణ నేటితో పూర్తి అయింది.

విచారణసంఘం తరువాత కార్యక్రమం ఇది: జూలై 18 నుండి 21 వరకు గుంటూరులో విచారణ. కొత్తపల్లి, గొల్లపల్లి, అగిరిపల్లి అగ్నిప్రమాదాలను గురించి జూలై 22 నుంచి 23 వరకు నూజివీడులో విచారణ. జూలై 25 26 తేదీలలో విజయవాడలో విచారణ, జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు గుంటూరులో విచారణ. ఆగస్టు 2 నుంచి 6 వరకూ తిరిగి విజయవాడలో విచారణ.

గుంటూరు జిల్లా న్యాయవాదసంఘం సభ్యులు జూలై 20, 21 తేదీలలో సాక్ష్యమిస్తారు.

సంగ్రహ ప్రకటన

హోమియపతి

ది 3—7—66 తేదీన రేణిగుంట — కాకినాడ ప్యాసింజరులో విజయవాడనుంచి నిడదవోలుకు ప్రయాణం చేయుచుండగా ... నుండి ... టికెట్లు, 76060 సి నెంబరుగల ఎస్. ఎస్. ఎల్. సి. రిజిష్టరు ... పోగొట్టుకొంటిని. కనుక దొరికినవారు ఈ క్రింది అడ్రసుకు పంపినచో, పంపినను రు. 116/— బహుమానము ఇచ్చెదను.

దంతమూడి సత్యనారాయణ,
కే. ఐ. సి. అసిస్టెంట్
నిడదవోలు ప.గో. జిల్లా.

ఆగ్నేయరైల్వే, టెండర్లు

వాల్తేరు డివిజన్ రాయపూర్, విజయనగరం సెక్షను మీద దిగువ తెల్పిన స్టేషన్ల వద్ద 2'' నుండి 3'' సైజు గట్టిరాయి కొలతల్లో గుట్టలుగ సప్లయిచేసి, డెలివరీ చేయుటకు వేరు వేరు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

[1] సుందర్ హాసిడ్ 3,00,000 ఘ. అ., [2] మహాసముండ్ 4,00,000 ఘ. అ. లు., [3] ఖేరియర్ రోడ్డు 2,00,000 ఘ. అ. లు., [4] కేసింగ్ 1,00,000 ఘ. అ. లు., [5] లాంజిగర్ రోడ్డు 2,00,000 ఘ. అ. లు., [6] అంబోదల 40,0000 ఘ. అ. లు., [7] సింగపూర్ 2,00,000 ఘ. అ. లు., [8] దేవగాన్ రోడ్డు 2,00,000 ఘ. అ.లు. [9] టిట్లాగఢ్ 2,00,000 ఘ. అ. లు., [10] తెరువల్లి 2,00,000 ఘ. అ. లు., [11] రాయఘడ 3,00,000 ఘ. అ. లు., [12] గుణుపూర్ 4,00,000 ఘ. అ. లు., [13] బొబ్బిలి 2,00,000 ఘ. అ. లు., [14] గజపతి నగరం 2,00,000 ఘ. అ. లు., [15] గారాపల్లి 2,00,000 ఘ. అ. లు., [16] సాలూరు 1,00,000 ఘ. అ. లు.

ధరావత్తు సొమ్ము నం. లు [1] మరియు [11] ఐటెములకు ఒక్కొక్కటికి రు. 3,000 లు, నం. లు [2], [6], [12] ఐటెములకు ఒక్కొక్కటికి రు. 4,000 నం.నం.లు. [3], [5], [7], [8], [9] [10], [13], [14]మరియు [15] ఐటెములకు ఒక్కొక్కటికి రు. 2,000 లు, నం. లు. [4] మరియు [16]కు ఒక్కొక్కటికి రు. 1,000 లు.

టెండర్లు 16—8—66 సా. 3—00 గం. ల వరకు తీసుకొనబడి, బహిరంగముగా తెరువబడును.

పూర్తి వివరములతో టెండరు ఫారములు [ఒకరివి మరొకరు వినియోగించుకొనకూడదు], సెట్టు 1 కి రు. 5 లు చొప్పున [వాపసు చేయబడదు] ఈ రైల్వే డివిజను సీ. మాస్టరు, వాల్తేరు వద్దనుంచి రసీదును హాజరుపెట్టి దిగువ తెల్పువారివద్దనుంచి ది. 12—8—66 వరకు పొందవచ్చును.

డివిజనల్ సూపరింటెండెంట్,
[ఇంజనీరింగ్], వాల్తేరు.

ఆంధ్రప్రభ, విజయవాడ

మా ఆంధ్రప్రభ దినపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సచిత్రవారపత్రిక, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక, ప్రెస్ తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేటలో 10—7—66నుంచి తన బాధ్యతమీద వ్రాయించుకుని, శ్రీ ఆకుల ... మా అధికార ఏజెంటుగా నియమించినాము.

సర్క్యులేషన్ మేనేజరు,
ఆంధ్రప్రభ, విజయవాడ.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

నం. నం. 2784, 15వ ఔరంగజేబు రోడ్డు మద్రాసు — 2.

Tender Notice No. E/2(8)/66

ఉడెన్‌పాలెట్స్ [క్రేట్స్] Wooden Pallets (Crates) సప్లయి చేయుటకై నిర్ణీత ఫారములో సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. ఫారములు ఒకరివి మరి యొకరికి మార్పుకోరాదు. సదరు ఫారములు రు 15—అదనంగాని నీటి అద్దెరు ద్వారాగాని [వాపసు చేయబడదు] చెల్లించి పైన తెలిపిన ఆఫీసునుంచి పొందవచ్చును. టెండరు ఫారములు రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విజయనగర్ ఫ్యాక్టరీ బిల్డింగ్సు 'ఫతేమైదాన్' హైదరాబాద్—4., రీజనల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆల్‌ఫిన్‌వాస్, భక్తవిలాస్‌రోడ్, తిరువనంతపురం—14.,రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌బిల్డింగ్సు, గాంధీనగర్, బెంగుళూరు—9: రీజనల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్‌ఇండియా,1/144 మౌంట్‌రోడ్, మద్రాసు—6 ఆఫీసులలో తే. 11. 7. 66 నుండి 26. 7. 66 వరకు అమ్మకమునకు దొరకును. టెండర్లతోపాటు స్టేట్ బ్యాంక్‌ఆఫ్ ఇండియామీదగాని, ఇతర షెడ్యూల్డు బ్యాంకుమీదగాని, 'సెక్రటరీ, ఫుడ్ కార్పొరేషన్‌ఆఫ్ ఇండియా'వారి, ధరావతు సొమ్ము రు 5000—లకు డిపాజిట్ ఎట్—కాల్ రశీదు జతపరిచి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు 153 మౌంట్‌రోడ్,మద్రాసు 2 కు 27. 7. 66 మ.12 గం. లోగాచేరునట్లు పంపవలెను. ధరావతుసొమ్ము లేకుండ పంపే టెండర్లు పరిశీలింపబడవు. గెలుపొందిన టెండరుదారు రు 20,000—సెక్యూరిటీ డిపాజిటు నిర్ణీత ఫారములో యివ్వవలెను.

టెండరుదారులు తమ తయారుచేసిన నమూనా టెండరుపరతు నిబంధనలు జాగ్రత్తగాచదువు కొని టెండరు పంపవలసిందిగా కోరడమైనది. ఫుడెన్ పాలెట్సు, టెండరు సెక్యూరిటీతో సూచించిన స్పెసిఫికేషనుల ప్రకారం తయారుచేయవలెను. వాటిని సప్లయిదారుల వద్దనుంచి కండిషనుతో టెండరు అంగీకరించినట్లు తెలియజేసిన 3 నెలలలోపల సప్లయిచేయవలెను. వాటిని ఉత్తమ ప్లేట్ఫారంతో ఫుడ్ కార్పొరేషన్ గోడౌనులకు వెంటనే 25,000 వుడెన్ పాలెట్సు కావలసివున్నది.

చర్మవ్యాధుల

బాధపడువారికి ముఖ్యవిజ్ఞప్తి

మా ప్రధాన వైద్యులు ఆర్. శంకరనారాయణన్

ప్రఖ్యాత వైద్యులు. మా వ్యాధుల ... ఈ క్రింది ... ముఖ్య ... రోగులు ... చూపించి ... పుచ్చుకొనవచ్చు

జూలై 18—వరంగల్—హోటల్ ...
జూలై 19, 20—హైదరాబాద్— ... మహల్‌హోటల్, కింగ్‌కోటి.
జూలై 21—కందూల — హోటల్ ...
ఆంధ్రదేశంపువేళలు: ఉ.8—12&సా.2—...

ANANDA VAIDYA SALAI,
PALANI (S.I.)

అజీర్ణ ...

కళ్లకు
ఫ్రూటికోతో
చల్లదనమంది



FRUTICO
30, Juhu lane, Bombay-38.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ప్రజాపనుల విభాగము (ప్రాజెక్టువిభాగము) టెండరు ప్రకటన నెం. 3 జి. వి. పి. 1966-67

ఈ దిగువ పేర్కొనబడిన పనులకుగాను రిజిష్టర్ చేయబడిన పి. డబ్ల్యు. డి. కంట్రాక్టర్లనుండి మరియు ప్రసిద్ధి చెందిన ఫరములనుండి ముద్ర వేయబడిన టెండర్లు పిలువబడుచున్నవి.

క్రమసంఖ్య	పని వివరము	పనియొక్క అంచనా రూ.	(టెండరు ఫారాలతో) చెల్లించవలసిన సొమ్ము రూ.	టెండరు ప్రతుల వెల సేల్సుటాక్సుతో సహా [తిరిగి ఇవ్వబడదు]	పని పూర్తిచేయు కాల పరిమితి	అగ్రిమెంటు విధానము	టెండరు తీసుకొనబడు తేది
1	2	3	4	5	6	7	8
1.	పోచంపాడ్ మెసనరీ డ్యామ్ బ్లాక్ 43 నుండి 45 వరకు [గొలుసు 251.265 నుండి 254.365] ఆర్. సి. ఎ. డ్రెనేజి గ్యాలరి కట్టుట.	1,10,000	2,750	19.40	6 నెలలు	క్ 2	23—8—66
2.	పోచంపాడ్ మెసనరీడ్యామ్ బ్లాక్ 46 నుండి 48 వరకు [గొలుసు 251.265 నుండి 254.365] ఆర్. సి. సి. డ్రెనేజి గ్యాలరి కట్టుట.	1,09,000	2,725	19.40	6 నెలలు	క్ 2	23—8—66
3.	పోచంపాడ్ ప్రాజెక్టు దక్షిణ కాలువ త్రవ్వుట మరియు మట్టికట్టు పోయుట. కాలువ మైలు గొలుసు 25.30 నుండి 29.40 మరియు 31.40 నుండి 32.80.	2,85,000	7,125	35.70	24 నెలలు	ఐ.ఓ.యు.	24—8—66
4.	గోదావరి దక్షిణ కాలువ మైలు 2—3—435 వద్ద సూపర్‌ప్యాసేజి నిర్మించుట.	60,000	1,500	35.70	12 నెలలు	ఐ.ఓ.యు.	24—8—66
5.	గోదావరి దక్షిణ కాలువ మైలు 3—0—235 వద్ద అండర్ టనల్ [యు. టి.] నిర్మించుట.	2,31,000	5,775	35.70	24 నెలలు	ఐ.ఓ.యు.	24—8—66
6.	కడెం ప్రాజెక్టుయొక్క ప్రస్తుత వాగి గొలుసు 11.70 నుండి 17.90 వరకు ప్రొటెక్టివ్ అరేంజిమెంట్‌చేయుట	2,68,000	6,700	24.50	6 నెలలు	క్ 2	23—8—66

1. టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి. గోదావరి వ్యాలి సర్కిల్ పోచంపాడ్ ప్రాజెక్టు, ఆర్మూర్ తాలూకా, నిజామాబాదు జిల్లా [ఆం. ప్ర.] వారిచే ఆయా పనులకు ఎదురుగా చూపబడిన [8 వ కాలము తేదీలలో తీసుకొనబడును. మరియు ఆదేరోజు 15—30 గంటలకు తెరువబడును. టెండరు ప్రతుల కొరకు, టెండరు ప్రతుల డబ్బు చెల్లించి అయినను లేక మనియార్డరు చేసిన రసీదులతో జతపరచిన విజ్ఞప్తులను తేది 8—8—66 సాయంత్రము 5 గంటల వరకు స్వీకరించబడును. టెండరు ప్రతుల ధర చెల్లించని లేక 8—8—66 తర్వాతచేరు విజ్ఞప్తులను స్వీకరించబడవు.
2. టెండరు ప్రతులను సూపరింటెండింగ్ ఇంజనీరు, గోదావరి వ్యాలి సర్కిల్‌వారి ఆఫీసునుండి పొందవచ్చును. టెండర్లు తేది 10—8—66 నుండి ఇవ్వబడును. టెండరు ప్రతులను పోస్టుద్వారా పంపవలయునని కోరువారు అదనముగా రు. 1—50 టెండరు ప్రతుల ధరతో పంపవలెను. పోస్టుద్వారా పంపబడినచో ప్రతులు కోల్పోవుటకు తోవైనన్ను చేరుటలో ఆలస్యమైనను సూపరింటెండింగ్ ఇంజనీరుగారు బాధ్యులుకారు.
3. ఏ పరిస్థితులలో నైనను టెండరు ప్రతుల ధర తిరిగి ఇవ్వబడదు.
4. సూపరింటెండింగ్ ఇంజనీరు, గోదావరి వ్యాలి సర్కిల్‌వారు యే కారణము తెలుపకుండగనే ఏ ఒక్క టెండరు నైనను లేక మొత్తం టెండర్లనైనను తిరస్కరించవచ్చును.
5. అడ్వాన్సు పనికొరకు ఆమోదించబడు బిల్లులనుండి 7½% తీసుకొనబడును. క్ 2 పనులకు ఎర్నెస్టు చేయబడిన డబ్బుకు 40 రెట్లు అగువరకు 2½% ఆయా వర్క్‌బిల్లుల నుండి తీసుకొనబడును. తర్వాత పని పూర్తి అగు వరకు 5% తీసుకొనబడును.
6. 4 వ కాలములో చూపబడిన ఎర్నెస్టు డిపాజిటు, రిమిట్టా డిపాజిటుకు జమకట్టి ఈ క్రింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు పేర్కొని పంపును. 4 అంక ... ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మెయిన్ కెనాల్ కన్‌స్ట్రక్షను డివిజను, పోచంపాడ్ ప్రాజెక్టు.
1, 2, మరియు 3 వ పని కొరకు — ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, కన్‌స్ట్రక్షన్ డివిజన్ నంబరు 1, పోచంపాడ్ ప్రాజెక్టు.
6 వ పనికొరకు:— ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, జి. యస్. సి. పి. కడెంప్రాజెక్టు.
7. పని ఇంజనీరు, సీనియర్ ఇర్రిగేషన్ వారివద్ద రూ. 50,000 ధరావత్తు చేసినచో ఎర్నెస్టు పనులకు 4 వ కాలములో చూపబడిన డబ్బుకు 40% ఉండును. పనుల కొరకు చెల్లించు బిల్లులనుండి 3½% తీసుకొనబడును.

గోదావరి వ్యాలి సర్కిల్.
పోచంపాడు ప్రాజెక్టు.

(సం) ఆర్. ఎల్. రావు,
సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి.

రేడియో

మంగళవారం, జూలై 19
శక 1888—ఆషాఢ 28

హైదరాబాద్—ఎ 405.4మీ.
ఉదయం:6—00వందేమాతరం, కార్యక్రమవివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి,6—50స్వరవల్లరి,7—00 తె. వా., 7—15విజయవాడవలె, 7—45 నగరసంగీత్, 8—30విజయవాడవలె.మధ్యాహ్నము: 11—45 ఉన్నత పాఠశాలలకు 12—30కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి, 1—50తె. వా., సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడవలె,6—15ప్రాం. వా.,6—25 ప్రస్తుతాంశం, 6—30గ్రామస్థుల రేడియో గోష్ఠి,7—00తె.వా.,7—15దీక్ష,7—25 [illegible] ప్రకటనలు, 7—30రేడియో వార్తా[illegible], 7—45 అధికోత్పత్తి కార్యక్రమము: [illegible]యరంగంలో ప్రసంగం,8—00మీరు కోరిన పాటలు, 8—40 వాద్య సంగీత్ [illegible]35ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ
ఉదయం:6—00హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నము:11—45 హైదరాబాద్ఎవలె, [illegible]0హైదరాబాద్ ఎ వలె, 2—10 [illegible] 5—30 హైదరాబాదు [illegible]—00తె. వా., 7—15హైదరాబాద్ ఎ వలె, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.
ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10భక్తిరంజని, 6—45సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15 ఢి. [illegible], 7—45సంగీత శిక్షణ, 8—30 కోట రామకృష్ణయ్యావయొలిన్. మధ్యాహ్నం: 11—45ఉన్నత పాఠశాలలకు, 12—05 గానసుధ, 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—30కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50తె. వా., సాయంత్రం: 5—30స్థానిక ప్రకటనలు, 5—35లలిత సంగీతం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—30 పంటసీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 చిత్రతరంగిణి—ఫిల్మ్‌సంగీతం,8—00ఉభయ కుశలోపరి, 9—30 మోహినీ రుక్మాంగద యక్షగానం, 10—35 ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.
ఉదయం:6—00 వందేమాతరం,మంగళగానం, 6—05బి. ఎస్. శాంత, 7—30 [illegible]:పి. ఎస్. వీరస్వామి:నాదస్వరం, [illegible]—15వాద్య గోష్ఠి, 9—45ఎస్. ఆర్. [illegible]రమణి, 10—30మధురగీతం. మధ్యా[illegible]—40వాద్య గోష్ఠి. సాయంత్రం: జానకీ కృష్ణస్వామి:వీణ, 8—30 [illegible] 9—15నాదస్వర [తిరువిసనండి రిలే], 11—00వి. [illegible], 12—00ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3 మీ.
ఉదయం:6—00 మద్రాస్ ఎ వలె, 7—00తె. వా., 7—30మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నం:11—55మద్రాస్ ఎ వలె, 1—50తె. వా., సాయంత్రం: 6—40 జానకీ కృష్ణస్వామి:వీణ, 7—00 తె. వా., 7—15సామాన్యుని సమస్యలు:జీతబత్తెముల ఎలుపు: ప్రసంగం, 8—00మద్రాస్ ఎ వలె, 10—35ప్రసారసమాప్తి.

ఆంధ్రలోని రైల్వేస్టేషన్‌లలో మంచినీటి సరఫరా

కలకత్తా, జూలై 17:— వివిధ రైల్వే స్టేషన్లలో మంచినీటి సరఫరా సౌకర్యాలను అభివృద్ధిపరచేటందుకుగాను ఆగ్నేయరైల్వే ప్రత్యేక ఉద్యమం యిటీవల ప్రారంభించింది. విద్యుత్సరఫరా గలదారి ప్రక్క స్టేషన్లలో ప్లాటు ఫారాలమీద, వెయిటింగురూములలోను కొళాయిలద్వారా నీటిసరఫరా చేయుటకుగాను స్టేషన్లలోని నూతులవద్ద చిన్న ఎలెక్ట్రిక్ పంపులు నెలకొల్పబడుతున్నాయి.

ఎలెక్ట్రిక్ పంపులు పెట్టదలచుకొన్న 67 స్టేషన్లలో అప్పుడే 43 స్టేషన్లలో యీపని పూర్తయింది. మిగతా స్టేషన్లలో యీ పని తొందరగా పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గల, పాలూరు, బొబ్బిలి, [illegible], విజయనగరం, ఆలమండ, కోరుకొండ, చీపురుపల్లి, [illegible], సోంపేట, బారువ, పార్వతీపురం, సిగడాం, కెండికొండ స్టేషన్లలో ఈ పంపులస్థాపనపని పూర్తయింది.

మధిర తాలూకాలో అనావృష్టి
రైతుల ఆందోళన

మధిర, జూలై 16:—మధిరతాలూకా వ్యవసాయదారుల పరిస్థితి నిరాశాజనకంగా రోజురోజుకు దిగజారిపోతున్నది. గత సంవత్సరంఅనావృష్టి కారణంగా పంటలుపండనందున తిండిగింజలకు, గొడ్లమేతకు నానాఅగచాట్లుపడ్డారు ఉండగా దానికి తోడు యీ సంవత్సరం ఇంతవరకు వర్షాలు లేనందున రైతులపరిస్థితి అధ్వాన్నంగా తయారైనది. త్రాగుటకు మంచినీరైనా లభించుటలేదు. ఉదయంనుండి సాయంత్రం వరకు బిందెలు తీసుకొని మంచినీటికై మైళ్ళు దూరము వెళ్ళవలసి వస్తున్నది.

మధిరపట్టణంలో మంచినీరులేక వాళ్ళు [illegible] నీరుతోడే [illegible] పట్టణానికి నీరుసరఫరాచేయుటకు బి. డి. ఓ. ఏర్పాట్లు గావించారు. మధిర రైల్వే స్టేషన్‌లో [illegible] ఇంజన్లకు నీరందించుటలేదు. [మ. వి.]

పశివేదల సహకార గ్రామీణ బ్యాంకు అభివృద్ధి

నిడదవోలు, జూలై 17:— కొవ్వూరు తాలూకా పశివేదల సహకార గ్రామీణ బ్యాంకు రైతుల ఉపయోగార్థమై చిరకాలంనుండి పనిచేస్తున్న ఆదర్శ సేవాసంస్థగా పేరు పొందింది. ఈబ్యాంకు పశివేదల, చాగల్లు, మల్లవరం, తోగుమ్మి గ్రామాలలో డిపోలు తెరచి అన్నికాలాలయిన ఎరువులను రైతులకు సరఫరా చేస్తున్నది. ఇటీవల ఈ బ్యాంకు మహాజనసభసమావేశములో రైతులకు "అధికాహారోత్పత్తి పథకం" క్రింద ఎరువులు, అప్పులు ప్రస్తుతంకన్న ఎక్కువగా ఇవ్వవలసినదనీ ఆవసరమైతే ప్రభుత్వం కోరిన ప్రకారం బ్యాంకు నిబంధనలను తగురీతిని మార్పుచేయుటకు కూడా తీర్మానించారు. మహాజన సభలోనే నాలుగు టరములనుండి వస్తున్న డైరెక్టర్లనే ఏకగ్రీవంగా ఎన్నుకొనడము జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోగల యిట్టి గ్రామీణ బ్యాంకులలో పశివేదల బ్యాంకు రెండవ శ్రేణికి చెందియున్నది.

పాలకవర్గ సభ్యుల ఎన్నిక

పశివేదల సహకార గ్రామీణ బ్యాంకుకు రాబోవురెండుసంవత్సరాలకు ఈదిగువపాలకవర్గ సభ్యులు మహాజనసభచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ అల్లూరి బాపన్న [అధ్యక్షులు], శ్రీ అలపాటి బొజ్జయ్య [ఉపాధ్యక్షులు], శ్రీ తాళ్ళూరి కృష్ణారావు, శ్రీ తాళ్ళూరి అచ్యుత రామయ్య, శ్రీ లకంసాని రాజు అనే గంగరాజు, శ్రీ ముప్పంగి వీరన్న, శ్రీ కరుటూరి వెంకటరత్నం, శ్రీ పుప్పాలారి సుబ్బారావు, శ్రీ కలగర సూరన్న [సభ్యులు].

పిమ్మట పశ్చిమ గోదావరిజిల్లా సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ [ఏలూరు]కు శ్రీ తాళ్ళూరి రామకృష్ణయ్య కో—ఆపరేటివు సెంట్రలుబ్యాంకు [ఏలూరు]కు శ్రీ గారపాటి శ్రీరాములు, నిడదవోలు కో—ఆపరేటివు మార్కెటింగ్ సొసైటీకి శ్రీ వేములపల్లి వెంకటసుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివు యూనియను [హైదరాబాద్] కు శ్రీ తాళ్ళూరి రామకృష్ణయ్యలు ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు. [మ. వి.]

శ్రీ ఐ. వి. రంగనాయకులు

నిడదవోలు, జూలై 17:— శ్రీ ఐ. వి. రంగనాయకులు[అన్నవరం] నిడదవోలు దేవాలయాల ఎగ్జిక్యూటివు ఆఫీసరుగా పదవీ బాధ్యతలను తీసుకున్నారు. [మ. వి.]

ద్రాక్షారామంలో వేసక్టమీ ఆపరేషన్లు

రాయవరం, జూలై 17:— తూర్పు గోదావరి జిల్లా, రాయవరం పంచాయతీ సమితి ఆధ్వర్యాన ద్రాక్షారామంలో 10 వ తేదీన వేసెక్టమీ ఆపరేషనుల కేంద్రం నిర్వహించబడింది. సమితి అధ్యక్షులు శ్రీ వడాల రామారెడ్డిగారు కేంద్రానికి ప్రారంభోత్సవంచేశారు. 36 వేసెక్టమీ ఆపరేషనులు చేయబడినవి. ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్యకేంద్రము మెడికల్ ఆఫీసరు, రాయవరం ఎల్. ఎఫ్. డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసరు, కాకినాడ కుటుంబ నియంత్రణ మొబైలు యూనిటు మెడికల్ ఆఫీసరు ఆపరేషనులు నిర్వహించారు. డాక్టర్ కె. సి. సుబ్బారావు వారి స్వంత హాస్పిటలు యిచ్చి వారు కూడా స్వయముగా ఆపరేషనులు చేశారు.

శ్రీ వసల సూర్యచంద్రరావుకు సన్మానం

తాడేపల్లిగూడెం, జూలై 17:— సాంస్కృతికపరుడు మాత్రమే రాజకీయాన్ని చేపట్టేందుకు అర్హుడు. ప్రతిరాజకీయవేత్త సంస్కృతీ హృదయుడు కావాలి. ఆనాడే దేశం సౌభాగ్యంగా వుండగలుగుతుందని శ్రీ వసల సూర్యచంద్రరావు తాను శాసనమండలికి సభ్యులుగా నామినేటు చేయబడిన సందర్భంగా వారి గౌరవార్థం టౌన్ మార్కెట్ వర్తకసంఘం వారు యిటీవల ఏర్పాటుచేసిన సన్మానసభలో ప్రసంగిస్తూ అన్నారు. శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు అధ్యక్షత వహించారు.

తొలుత శ్రీ పాలేటి వెంకటస్వామి సదస్యులకు స్వాగతం చెప్పారు.

డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి, డాక్టర్ యం. యస్. శాస్త్రి, శ్రీ పెండ్య నరసింహారావు, శ్రీ మామిడి వెంకటేశ్వరరావు, శ్రీ యళ్ళబండి తాతారావు ప్రభృతులు శ్రీ సూర్యచంద్రరావు సేవావిశేషాలను గురించి ప్రసంగించారు.

టౌన్ మార్కెట్ వర్తకసంఘంవారు మార్కెట్ అభివృద్ధి చేయుటంలో పూర్తి సహాయం యివ్వవలసిందని శ్రీ సూర్యచంద్రరావును [illegible] సమర్పణ చేశారు.

పట్టణంలోని [illegible] శ్రీ సూర్యచంద్రరావుకు యిటీవల సన్మానం చేశారు. [మ. వి.]

పెద్దాపురంలో హరిదాసుకు సన్మానం

పెద్దాపురం, జూలై 17:— [illegible] పెనుగొండవాస్తవ్యులు శ్రీ [illegible] లింగంభాగవతార్ పెద్దాపురంలో [illegible] "భక్తమార్కండేయ చరిత్ర" హరికథాగానంచేసిన సందర్భంగా స్థానిక [illegible] మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ [illegible] అధ్యక్షతన జరిగిన సభలో, శ్రీ [illegible] లింగం భాగవతార్‌ను అసోసియేషన్ కార్యదర్శి శ్రీ [illegible] భాస్కరరావు సన్మానించారు.

అనంతపురం జిల్లాలో స్టేట్‌బ్యాంకు క్రొత్త బ్రాంచీలు

అనంతపురం, జూలై 17:— మడకసిర, ధర్మవరంలలో కొత్త బ్రాంచీలను, పెనుకొండ తాలూకా పుట్టపర్తిలో పేఅఫీసును జూలై 26వ తేదీన ప్రారంభింపడానికి స్టేటుబ్యాంక్ ఆఫ్ ఇండియా డైరక్టర్లు నిర్ణయించుకున్నారు. [మ. వి.]

కంట్రోళ్ళు, చెక్ పోస్టులు తొలగించాలి
ఆచార్య శ్రీ రంగా విజ్ఞప్తి

నిడుబ్రోలు, జూలై 17:— భారత ఆహార కార్పొరేషన్ ఆంధ్రా, సర్కార్, డెల్టా జిల్లాలలోని మెట్టప్రాంతాల వినియోగదార్లకు నష్టం కలిగిస్తున్న విధానం తెలుసుకొని తామెంతో [illegible] అఖిలభారత [illegible] అధ్యక్షుడు ఆచార్య ఎన్. జి. రంగా ఎం. పి. 12 వ తేదీన ఇక్కడ అన్నారు.

"ఆహార కార్పొరేషన్ రైస్ మిల్లర్ల వద్ద నుండి క్వింటాల్‌కు రు. 63—45 ధరకు అక్కడ్లక్క బియ్యాన్ని నిర్బంధంగా సేకరిస్తున్నట్లు నాకు రైస్ మిల్లర్ల సంఘ కార్యదర్శి శ్రీ రోశయ్య ద్వారా తెలిసింది. తిరిగి ఆహార కార్పొరేషన్ ఆ బియ్యాన్ని మెట్టప్రాంతాల డీలర్లకు కేటాయిస్తుందని, ఆ వర్తకులు ఆ బియ్యాన్ని రూ 81కు విక్రయిస్తారనీ ఆ విధంగా మధ్యవర్తకుంకు[ఆహారకార్పొరేషన్‌తో సహా] రూ. 17.65 లు పోతుందని కూడా తెలిసింది అని శ్రీ రంగా అన్నారు.

"రైసు మిల్లర్లు యింతకంటె తక్కువ ధరకు బియ్యాన్ని సరఫరాచేయడానికి ముందుకు వస్తుండగా, ఆహార కార్పొరేషన్‌చే ఈ చీకటి బజారువ్యాపారం చేయించడమెందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిజిల్లాలో స్వేచ్ఛా వాణిజ్యానికి ఎందుకుఅనుమతింపరాదని అయన ప్రశ్నించారు.

"ఆహార కార్పొరేషన్ గిడ్డంగులలో నిల్వచేస్తున్న బియ్యంలో అధికభాగం పురుగులచే పాడవుతున్నట్లు తెలుసుకొని విచారిస్తున్నాం. ఈ కంట్రోళ్ళను, చెక్‌పోస్టులను, ఆహార కార్పొరేషన్ గుత్తాధిపత్యాన్ని తొలగించాలని కోరుతున్నాను." (మ. వి.)

'జాతీయ రహదారి ప్రక్కనగల అంగళ్ళను తీయరాదు'
గూడూరు మున్సిపాల్టీపై తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వు

గూడూరు, జూలై 17:— గూడూరు మున్సిపాలిటీనుండి రైల్వేస్టేషన్ వరకు జాతీయరహదారి అంచున అంగళ్ళు చాలా కాలంగావుంటూ వచ్చినవనీ, రాక పోకలకు యీ అంగళ్ళు ఏలాటి ఆటంకంలేనందున, ఆక్షేపణలు లేకుండా అంగళ్ళవారు అనుభవించుకొంటూ వచ్చినారనీ, అంగళ్ళను తీయించివేసి పక్కా కట్టడాలు కట్టవలెనని మున్సిపాల్టీవారు బెదిరించుచున్నారని, వారికి యీ స్థలంపై యేలాటి హక్కుభుక్తములు లేవని, తామే గవర్నమెంటు హక్కులకు భిన్నంగా స్థలమును అనుభవించుకొన్నందున, తామే హక్కుదారులమని వాదనచేస్తూ 48 మంది వ్యాపారస్థులు గూడూరు మునసబు కోర్టులో [స్టేట్ (శ్రీ కె. పద్మనాభ గౌడ్ వారి కోర్టు)లో] యిటీవల [29—6—66] గూడూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసరు కార్యదర్శిపై దావాను దాఖలుచేయగా, అది నమోదుచేసుకొని, పిటీషనర్లు [వాదులు] కోరిన ప్రకారం మున్సిపాల్టీ వారు పై అంగళ్ళపై జోక్యంచేసుకో కూడదని, వాటిని తీయించ కూడదని, తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వు జారీచేశారు. పదరు ఉత్తర్వు విచారణ నిమిత్తం జూలై 25 నాటికి వాయిదా వేయడమైంది. వాదుల తరపున శ్రీయుతులు మొగిలి లీలామోహన్, మామిడిపూడి దశరథరావ్ [అడ్వకేటు] కేసును నడిపారు. [మ. వి.]

గ్రామోద్యోగుల వేతన సమస్యపై తుదినివేదిక

భద్రాచలం, జూలై 17:— ఆంధ్ర, తెలంగాణా గ్రామోద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ పి. లక్ష్మీనరసింహారావు ఇటీవల భద్రాచలంవచ్చి యీతాలూకా గ్రామోద్యోగుల సమావేశాల, సంఘ ప్రతినిధులతో సంప్రదించారు.

గ్రామోద్యోగుల వేతనాల సమస్య పరిష్కారానికి సుప్రీం తుది నివేదికను ప్రభుత్వానికి తాము అందజేయదలిచామని ఆయన చెప్పారు.

"ఈతాలూకా గ్రామోద్యోగులు 1958 సం. లో జరిపిన ఆందోళన ఫలితంగా యిప్పటి కరణాలకు, తలయారీలకు మాత్రమే ఆంధ్ర ప్రాంతమువారితో సమానంగా జీతాలు పెంచారనీ, కానీ మునసబులకు ఇంతవరకు జీతాల స్కేళ్ళు వర్తింపచేయలేదని శ్రీ నరసింహారావు వివరించారు.

గ్రామోద్యోగుల సమస్య [illegible] ఆందోళన కాదు [illegible] త్వరలో పర్యటించనున్నారని రాష్ట్ర రెవెన్యూమంత్రి [illegible] అన్నారు. [మ. వి.]

కల్తీ నేరంక్రింద జుల్మానా

చిలకలూరిపేట, జూలై 17:— చిలకలూరిపేట వాస్తవ్యులు ముక్కాల కోటేశ్వరరావు అనే 'కొబరిదాల్' అనే పిండిని శనగపిండిగా అమ్ముతున్నాడనే నేరారోపణపై నర్సరావుపేట ఎడిషనల్ మునసబు మేజిస్ట్రేట్ శ్రీ ఎం. వీరయ్య చౌదరి 9 నెలలజైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. రు. 300 జరిమానా చెల్లించని పక్షంలో మరల మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పారు. చిలకలూరిపేట ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. వెంకట[illegible] ప్రాసిక్యూషన్ దాఖలు చేశారు. [మ. వి.]

మంగళగిరి, జూలై 17:— మంగళాద్రి క్షేత్రంలో శ్రీ గంగాభ్రమరాంబ మల్లేశ్వర స్వామివారికి భక్తుల వీరాభిలాషతో జూలై 11న మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంజరుపబడింది. 1956లో అనావృష్టి పరిస్థితులలో యిలాగే అభిషేకం నేరుగా అభిషేకంపూర్తి అవుతుండగా బ్రహ్మాండమైన వర్షం కురిసింది. ఈ దఫా వర్షం కురవనందువల్ల యిటీవల రోజూ జరిపించాం [illegible]. [మ. వి.]

కాంగ్రెస్‌పార్టీ కృషికి ప్రజల చేయూత ముఖ్యం
రేపల్లెలో కేంద్రమంత్రి శ్రీ రఘురామయ్య విజ్ఞప్తి

రేపల్లె, జూలై 17:—రేపల్లె అర్బన్‌బ్యాంకుహాలులో జూలై 16వ తేదీన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య ప్రసంగించారు.నాయకులకు తమ సహాయ సహకారాలను అందిస్తున్నందుకు మంత్రి శ్రీ రఘురామయ్య స్థానిక కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులను, ప్రజలను అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి, జాతి శ్రేయస్సుకు కాంగ్రెస్‌పార్టీ కృషి చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు సమైక్యతతో ప్రవర్తించవలసిన ఆవశ్యకతను గురించిమంత్రి ప్రసంగించారు.

అభిప్రాయ భేదాలను విడనాడి నాయకులు కలిసికట్టుగా కాంగ్రెస్‌లో పనిచేయాలని, గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఐక్యతతో,విశ్వాసపాత్రతతో దేశాభివృద్ధికి పనిచేస్తున్నదని,మనది ప్రజాస్వామ్యదేశమని మంత్రి శ్రీరఘురామయ్య వక్కాణించారు. కులమతతత్త్వ ప్రధానతను విడనాడి, సమైక్యతతో ప్రవర్తించడమనేది చాలా ముఖ్యమని శ్రీ రఘురామయ్య హితవుపలికారు. రూపాయి విలువతగ్గింపుపైన, చైనాదాడిని గురించి మంత్రి శ్రీ రఘురామయ్య మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధికి ప్రజలు, కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులు తమచేయూతను, సహాయ సహకారాలను నిరంతరం అందివ్వాలని మంత్రి శ్రీ రఘురామయ్య కోరారు.

మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎస్. వెంకటరమణ ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షతవహించారు. శ్రీ వి. చింపయ్య స్వాగతం చెప్పారు.

శ్రీ ఎస్.కోటయ్య, శ్రీపిఎస్. బసవపున్నయ్య తదితరులు ప్రసంగించారు. [మ. వి.]

బీద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

రేపల్లె, జూలై 17:— ప్రాథమిక పాఠశాలలలోని విద్యార్థి, విద్యార్థినులకు ఉచితంగా ఇచ్చుటకు ప్రభుత్వం పంపిన రు. 940 లు ఖరీదుగల 1835 పుస్తకాలను రేపల్లె డిప్యూటీ ఇన్‌స్పెక్టరు రేపల్లె పంచాయతీ సమితిలోని పాఠశాలల విద్యార్థులకు పంచి పెట్టారు.

పల్లపట్ల సమితిలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టరు రు 700 లు ఖరీదుగల 1236 పుస్తకాలను పల్లపట్ల సమితిలోని ప్రాథమిక పాఠశాలలలోని బీదవిద్యార్థులకు పంచి పెట్టారు. [మ. వి.]

ఆంధ్రకేసరి ప్రభృతుల చిత్రపటావిష్కరణ

రేపల్లె, జూలై 17:— పేటేరు మార్కండేయ చేనేత సహకార సంఘ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, చేనేతకాంగ్రెసు నాయకులు శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ అక్కల కోటయ్య [యం. ఎల్. సి.] చిత్రపటాలను రేపల్లె మున్సిపల్ చైర్మన్, శ్రీ సేతి వెంకటరమణ ఆవిష్కరించి, నాయకుల జీవిత విశేషాలను, ఆంధ్రకేసరి త్యాగనిరతి ధైర్య సాహసాలను ప్రస్తుతించారు.

ప్రారంభంలో జాతీయ పతాకావిష్కరణ శ్రీ నందం జగన్నాథరావు చేశారు. సభకు శ్రీ కవుతరపు నాంచారయ్య అధ్యక్షత వహించారు. శ్రీ జానం వెంకట కృష్ణమూర్తి, శ్రీ నారాయణం పెప్పయ్య ప్రభృతులు ప్రసంగించారు. [మ. వి.]

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ
శ్రీ సంజీవరెడ్డిపై శ్రీ రంగా విమర్శ

నిడుబ్రోలు, జూలై 17:— కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు ఆంధ్రమంత్రులుండగా విశాఖలో 5వ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలన్న ఆంధ్రకోర్కెను కేంద్రప్రభుత్వం అలక్ష్యం చేస్తున్న విధానం ఆశ్చర్యంగానున్నదని స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. రంగా 15 వ తేదీన ఇక్కడ అన్నారు. అంతేకాకుండా ఆంగ్లో అమెరికన్ నిపుణుల బృందం నివేదిక సమర్పించినప్పుడు ఇనుము ఉక్కుశాఖకు శ్రీ సంజీవరెడ్డి మంత్రిగా ఉన్నారని ఆయనన్నారు.

"విశాఖపట్నం అయిదవ ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన స్థలమని నిష్పాక్షికంగా నిపుణులబృందం సూచించింది. ఆంధ్రుల న్యాయమైన కోర్కెపట్ల కేంద్ర క్యాబినెట్‌పై శ్రీ సంజీవరెడ్డి వత్తిడిచేయలేకపోయారు. ఆయన, మంత్రివర్గం రాజకీయకారణాలకే ప్రాధాన్యత యిస్తున్నట్టు కన్పిస్తున్నది. అది దేశ పారిశ్రామిక అభివృద్ధిపట్ల కాదని విశదమవుతున్నది" అని శ్రీ రంగా విమర్శించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన ఇద్దరు ప్రముఖ క్యాబినెట్ మంత్రులు సాంకేతిక నిపుణులబృందం సిఫార్సులను కేంద్ర క్యాబినెట్‌చే అమోదింపచేయడానికి విఫలమైన విషయం చూస్తుంటే కేంద్ర క్యాబినెట్ దేశానికి సంబంధించిన ముఖ్యవిషయాలపై నిర్ణయం చేయగలదని విశ్వసింపలేకుండా ఉన్నామన్నారు. ఉక్కుఫ్యాక్టరీకి విశాఖ పట్టణమే స్థలమని ప్రధాని అంగీకరించిన విషయం అఖిలభారత కాంగ్రెస్ రాజకీయాలతో ఆంధ్రకాంగ్రెస్ నాయకత్వం దుర్బలత్వాన్ని వ్యక్తంచేస్తున్నది" అని శ్రీ రంగా అన్నారు. [మ. వి.]

పొన్నూరులో సబ్ ట్రెజరీ ఆవశ్యకత

పొన్నూరు, జూలై 17:— పొన్నూరులో ఒక సబ్‌ట్రజరీకావాలని గత 4 సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళన ఇంతవరకు ఫలించక పోవడానికి కారణం మున్సిపల్ ఏరియాలోని కాంగ్రెస్‌లోగల విభేదాలవల్లనేనని ఆదివారం నాడు యిక్కడ జరిగిన ఒక సమావేశంలో వ్యక్తం చేయబడింది. శ్రీ అథరావురపు శ్రీనివాసరావు పంతులు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు కొత్తమాసు కృష్ణారావు [రేటుపేయర్ల సంఘాధ్యక్షుడు], దుగ్గిరాల వెంకటేశ్వర్లు సబ్‌ట్రజరీని వెంటనే నెలకొల్పాలని ప్రభుత్వాన్ని అర్థించారు.

పొన్నూరు మున్సిపాలిటీ, సమితి యేరియా ప్రజలు 4 మాసాలనుండి సబ్‌ట్రజరీ కావాలని ఆందోళన చేస్తున్నారు. ట్రెజరీ పనిమీద ప్రతిదినం బాపట్ల వెళ్ళవలసిన అవసరం కలగడం, శ్రామికంగాను చాలా బాధపడుచున్నారు. ఇక్కడ స్టేట్‌బ్యాంకి బ్రాంచి వున్నది. కమర్షియల్ టాక్సు ఆఫీసు, సమితి ఆఫీసు కాలేజీలు హైస్కూళ్ళు వున్నవి. సబ్‌ట్రజరీ తెరవడానికి ఆర్థికంగా అంత ఖర్చులేదని, అది ఎంతో ఉపయోగకరముగా ఉండునని, ఇటీవల జరిగిన దర్యాప్తువల్ల రుజువయింది. [మ. వి.]

అన్నవరం సమితి సర్వసభ్య సమావేశం

పెద్దాపురం, జూలై 17:—అన్నవరంపంచాయతీ సమితి సర్వసభ్య సమావేశం జూన్ 10వ తేదీన, సమితి అధ్యక్షుడు శ్రీ అరిగెల అబ్బన్నదొర అధ్యక్షతన బెండపూడిలో జరిగింది.

వర్షాభావంచేత కడచిన మూడు సంవత్సరాలుగా అన్నవరం సమితిలో తీవ్ర క్షామ పరిస్థితులు ఏర్పడినప్పటికీ వ్యవసాయ కార్మికులు పనులులేక అలమటించిపోతున్నందువల్ల, గ్రామీణపనుల కార్యక్రమంక్రింద, ప్రత్యేక దృష్టితో ఈ సమితికి మూడు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేయవలసిందని ప్రభుత్వాన్నికోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈసమితి ప్రాంతమంతా కేవలం వర్షాలమీద ఆధారపడివున్నందువల్ల, ఈసంవత్సరం అసలు వానలు లేనందువల్ల తీవ్రమైన ఎద్దడికి గురిఅయిన కారణంగా మంచినీటి చెరువులు, నూతులు లోతు చేసుకొనేందుకుగాను ఒకలక్ష రూపాయల అదనపు గ్రాంటును ఇప్పించవలసిందనికూడా ప్రభుత్వాన్నికోరుతూ తీర్మానించారు. సమితి ప్రాంతంలోని రైతుల ఉపయోగానికి సమితి ఆధ్వర్యాన ఒక పవర్ [illegible] తీర్మానించారు. [illegible] సర్పంచ్ శ్రీ [illegible] సర్పంచ్ [illegible] సమితి వెంకట్రావును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

తూర్పు గోదావరిజిల్లా కాంగ్రెస్ సంఘాధ్యక్షుడు శ్రీ ఎస్.ఆర్.వి. వి. కృష్ణంరాజు [ఎం. ఎల్. ఏ.] జిల్లా పరిషత్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ కె. వి. సుబ్బారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. [మ. వి.]

విద్యాలయాలే పవిత్ర సంస్థలు

[illegible], జూలై 17:—మనదేశంలో పవిత్రమైనవిరెండు, ఒకటివిద్యాలయాలు,రెండుదేవాలయాలు,దేవాలయాలలో ప్రార్థనకు జనాలు పోవుదురు, విద్యాలయాల్లో బాలబాలికలమేలుకు అవకాశం వుంటుంది. భవిష్యత్‌లో అభివృద్ధికరమైనది ఈ విద్యార్థుల సంక్షేమం [illegible] అవుతుంది. అందుకు ప్రభుత్వంతో కృషి జరుగుతున్నా, ప్రైవేటుగా సాంఘికసేవాసంస్థలు కూడా శ్రద్ధ చూపుతుండటం ఆనందం కల్గిస్తుంది. 1962 నుండి బాలుర సంక్షేమ నిధిసంఘంవారు ప్రాథమిక పాఠశాలల బాలబాలికలతో మంచిమార్కులు సంపాదించుకున్న పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బహూకరించటం ప్రశంసనీయం. ఈలాంటి సంస్థలకు ఉదార వ్యాపారులు సహాయాన్ని అందివేసి ప్రోత్సహించటం అవసరమని [illegible] ఇన్‌స్పెక్టరు శ్రీ [illegible] అన్నారు.

బాలుర సంక్షేమనిధి సంఘంవారి [illegible] సభకు శ్రీ వెంకటయ్య అధ్యక్షత వహించి, బహుమతులు పంచారు.

సంఘాధ్యక్షులు శ్రీ [illegible] స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ ఎల్. రామచంద్రరావు నివేదిక సమర్పించారు. ఉపాధ్యాయులు శ్రీ పి. మురళీమోహన్ వందన సమర్పణచేశారు. [మ. వి.]

దొంగతనం నేరారోపణపై ఒకని అరెస్టు

తాడేపల్లిగూడెం, జూలై 17:— సబ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రహీం, ఫరీద్‌ల సహాయంతో పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ వి. రామచంద్రుడు జూలై 9 వ కె. వీసాలు అనే వ్యక్తిని అరెస్టుచేసి 37 కాసుల బరువుగల బంగారునగలను, పాత్రలను, దుస్తులను మొత్తం రూ 5000 విలువగల సొమ్మును స్వాధీనపరుచుకున్నారు. ఇవి తాడేపల్లిగూడెంసర్కిల్‌లోని 8 దొంగతనాలకు సంబంధించినవని చెప్పబడింది. నిందితుని రిమాండుకు పంపారు. ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు. [మ. వి]

20మంది అరెస్టు

రాజమండ్రి, జూలై 17:— స్థానికపోలీసు డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ పి. వీరన్న ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. కె. మోహనరావు తదితరుల సహాయంతో 10వ తేదీన ఇక్కడ వివిధప్రాంతాలలో దాడి జరిపి జూదమాడుతున్నారనే నేరారోపణపై 20 మందిని అరెస్టు చేశారు. జూదపుకరెన్సీని, రు 536లు నగదును వారుస్వాధీనపరచుకున్నారు. మొదటి తరగతి మెజిస్ట్రేటు ఎదుట అరెస్టు చేయబడినవారిని హాజరు పరిచారు. [మ. వి.]

ఎస్. జి. ఓ. ల రిక్రియేషన్ క్లబ్ శంకుస్థాపన

నర్సరావుపేట, జూలై 17:— గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ వి. శ్రీనివాసాచారి నర్సరావుపేట లో ఎస్. జి. ఓ. ల రిక్రియేషన్‌క్లబ్ భవనానికి జూన్ 28 న శంకుస్థాపన చేశారు. సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది శ్రీ ధర్మవరపు రామనాథం, శ్రీ శ్రీనివాసాచారి సాంఘిక కార్యక్రమాలకు శాశ్వత నిర్మాణాలకు సంబంధించి చేసిన సేవలను కొనియాడారు. స్థానిక ఎస్. జి. జి. ఓ. ల సంఘ అధ్యక్షుడు శ్రీ వీరరాఘవస్వామి వందన సమర్పణ చేశారు.

గ్రీక్ నౌక నుండి కరెన్సీ స్వాధీనం
విశాఖరేవులో నౌక ఉద్యోగి అరెస్టు

విశాఖపట్నం, జూలై 17:— విశాఖపట్నం కస్టమ్స్ ప్రత్యేక విభాగం అధికారులు గ్రీక్ నౌక "క్రైస్టిమో" అన్వేషణ జరిపి నౌక రెండవ ఆఫీసర్ ఎజానిడిస్ ఆంటోనియోస్ వద్దనుండి రూ. 15,000 ల భారత కరెన్సీని, సుమారు 500 అమెరికన్ డాలర్లను స్వాధీనపరచుకున్నారు.

హార్బర్ బయట నౌక అంగరువేసి ఉండగా ఆ ఉద్యోగి సుమారు 40 కేసుల విదేశీ మద్యాన్ని విక్రయించినట్టు ఆరోపించబడినది. అతనిని అరెస్టుచేసి కస్టమ్స్ చట్టం అంశాలక్రింద నిర్బంధంలో వుంచారు. ఆ నౌక ఇక్కడ రేవులో గోధుమలను దించి ఆ ఉద్యోగిలేకుండా కలకత్తాకు బయలుదేరి వెళ్ళింది.

కస్టమ్స్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎం. జె. వైద్య ఆదేశాలపై చీఫ్ ఇన్‌స్పెక్టరు శ్రీ ఎస్. ఎ. ఖాదర్, ఇతర ఉద్యోగుల, అధికారుల సహాయంతో ఈపరిశోధనను జరిపారు.

తాడిపూడిగ్రామంలో అంబరు శిక్షణాలయం

నిడదవోలు, జూలై 17:— పోలవరం తాలూకా, తాడిపూడి గ్రామంలో శ్రీ బొర్రా కృష్ణయ్య భవనంలో నిడదవోలు ఖాదీ ఉత్పత్తి కేంద్రం వారి ఆధ్వర్యాన 7గురుపేలు అంబరు చరకా శిక్షణాలయం యిటీవల ప్రారంభించబడింది. ప్రారంభోత్సవానికి శ్రీ నిడదవోలు రామచంద్రుడు [సర్పంచ్] అధ్యక్షతవహించారు. చర్కా యొక్క ఉపయోగం గురించి శ్రీ నడింపల్లి కృష్ణంరాజు, శ్రీ ముండిగ రామిరాజు మాట్లాడారు. శ్రీమతి కుమారి కుసుమ గ్రామసేవిక వందన సమర్పణ చేశారు. [మ. వి.]

చట్టాలపట్ల గౌరవంపై రోటరీలో ప్రసంగం

రాజమండ్రి, జూలై 17:— ప్రజాస్వామ్య సక్రమ వికాసం చెంది, శాశ్వతంగా పరిరక్షింపబడాలి అంటే చట్టబద్ధమైన, నైతిక ప్రాతిపదికగా జీవితాన్ని ప్రజలూ, ప్రజాప్రతినిధులు, వాటిని అమలుపరిచే అధికారులు అలవర్చుకోవాలనీ, చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తి తను ఎంత సన్నిహితుడైనా వానిని రాజదండనమునుండి తప్పించే ప్రయత్నం ఎవరూ చేయకూడదనీ, యిటీవల స్థానిక ఎస్. జి. టి. హాల్ లో శ్రీ వీరారెడ్డి ఇక్బాల్ అలీ అధ్యక్షతను జరిగిన రోటరీ సమావేశంలో 'చట్టాలపట్ల గౌరవం' అనే విషయంపై ప్రసంగిస్తూ, గవర్నమెంటు ప్లీడరు శ్రీ రాయప్రోలు వెంకటేశ్వరరావు చెప్పారు.

కార్యదర్శి డాక్టర్ ఎన్. ఎస్. ప్రభాకరరావు కర్తృత్వ ప్రకటనలు చదివి ముఖ్య అతిథి శ్రీ వెంకటేశ్వరరావును పరిచయం చేశారు. శ్రీ కొవ్వూరి నాగిరెడ్డి వందన సమర్పణ గావించారు.

శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన

విజయవాడ, జూలై 17:—అఖిల భారత జనసంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ నెల 18వ తేదీనుంచి 25వ తేదీవరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ క్రింది కేంద్రాలలో పర్యటించుతారని, కేంద్ర విభాగ్ కార్యదర్శి శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు తెలియజేస్తున్నారు. జూలై 18—అనంతపురం, 19—జనగాం, 20— మహబూబ్ నగర్, 21—కర్నూలు, 22—మార్కాపురం, 23—విజయవాడ, 24— అమలాపురం, 25—విజయవాడ.

లారీ ఢీకొని ఒకని మృతి

యలమంచిలి, జూలై 17:— ఇక్కడకు మూడుమైళ్ళ దూరంలోగల [illegible] పాలెంవద్ద జూలై 6 వ [illegible]రోడ్డుమీద ఒక లారీ, సైకిల్‌పై ప్రయాణము చేస్తున్న కటిక సింహాద్రయ్య, కోరాడు నారాయణ అను ఇద్దరిని ఢీకొన్న కారణంగా వారికి బలమైన గాయాలు తగిలాయి. వారిరువురిని యిక్కడి గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ రాత్రే సింహాద్రయ్య మృతిచెందాడు. పోలీసువారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. [మ. వి.]

మృతి

[illegible], జూలై 17:— [illegible] శ్రీ [illegible] జూలై 8 వ తేదీ ఉదయం, [illegible]. [మ. వి.]

* * *

రాజమండ్రి, జూలై 17:— స్థానిక [illegible] శ్రీ ఉమ్మయ్యశంకర్ [illegible] మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా స్థానిక సైకిల్‌డీలర్లు తమ షాపులుమూసివేశారు. రాజమండ్రి సైకిల్ డీలర్లసంఘం 11వ తేదీన సమావేశమై సంతాప తీర్మానం గావించారు. [మ. వి.]

* * *

యలమంచిలి, జూలై 17:— యలమంచిలి న్యాయవాది శ్రీ కట్టమూరు సుబ్బారావు [56] గుండెజబ్బు వలన హఠాత్తుగా జూలై 9 న ఇక్కడ మృతిచెందారు. ఆయనకి భార్య, 5 గురు కుమారులు, 4 గురు కుమార్తెలు వున్నారు. ఆయన అకాలమరణానికిబార్ అసోసియేషన్ సంతాప తీర్మానం గావించింది.

* * *

[illegible], జూలై 17:— [illegible] 22 సంవత్సరాల వయస్సుగల [illegible] రైలుక్రింద పడి మరణించాడు. [illegible] రైల్వే [illegible]. [మ. వి.]

హోమియోపతి
హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్లు ఇవ్వబుతున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. వాతెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయుండి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి,
6, స్ట్రింజర్స్‌వీధి, మద్రాసు—1.

INDIAN OIL CORPORATION LIMITED
(Marketing Division)
Southern Branch: Khivraj Mansion, 150-A, Mount Road, Madras 2.
విశాఖపట్నం డివిజనల్ సేల్సు ఆఫీసు
ఇంతకు పూర్వము తెలియపరచిన [illegible] విశాఖపట్నం డివిజనల్ సేల్సు ఆఫీసు టెలిఫోన్ నంబరు 3491 [illegible] 3091 గా మార్చబడినది.

661TEL

క్యామెల్ ఇంక్
సిరా ఉపయోగించి మీ పేనాను సంరక్షించుకోండి
దీనిలో ప్రత్యేకమైన పాట్‌వెంట్
క్యామిలు—సాల్—100 వున్నది
సీలు చేయబడిన సీసాను అడగండి.

అందరు కోరుకొనునది
అశోకా
సుగంధ వక్కపొడి


నేషనల్ ట్రాన్సిస్టర్
రు. 66/- లకు మాత్రమే
[illegible] తయారుచేయబడినవి. [illegible] రేడియోలాగు పలుకుతుంది. శక్తివంతమైన శబ్దగ్రహణం. మీరు [illegible] సంగీతం వినటానికి [illegible]. రెండు సంవత్సరాలు గ్యారంటీ. [illegible] వి.పి.పి. [illegible] రు. 4/—లు [illegible]. నేడే ఆర్డర్లు చేయండి.
VERMA CO., (T.A.P.) Post Box No. 1322, DELHI-6.

బెడేకర్
పచ్చళ్లు మరియు అప్పడములు
వ్యాపార వివరములకు:
వి. పి. బెడేకర్ అండ్ సన్స్ ప్రైవేట్ లి., బొంబాయి-4
ఉత్తరములు ఇంగ్లీషులోనే వ్రాయండి

అనీడయెట్ మినిమిక్స్
ANIDIET MINIMIX
పశువుల ఆహారానికి పుష్టి నిస్తుంది

[illegible] అనీడయెట్ మినిమిక్స్ [illegible] మంచి ఆకలికి, [illegible] మంచి ఆధారము అనీడయెట్ మినిమిక్స్.
ఛెర్రీ కెమికల్ లేబరేటరీస్,
హడప్సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పూనా-13.

భారత ప్రభుత్వము
4½% ఋణము 1971 ([illegible]) [illegible] రు. 100 కు (నామినల్) రు. 99.25 [illegible] 1971 జూలై 18 [illegible]
5% ఋణము 1991 [illegible] రు. 100 కు (నామినల్) రు. 99.00 [illegible] 1991 జూలై 18 వ తేదీనాడు తిర్చి వేయబడును.
[illegible] 260 [illegible] [1] [illegible] [2] 1966 [illegible] 1960—68 [illegible] 1966—76 [illegible]
[illegible] 17—7—66 [illegible]
[illegible] 18—7—66 [illegible] 4½% [illegible] 1971 [illegible] 18—7—66 [illegible] 31—12—66 [illegible] 1—1—67 [illegible] 1961 [illegible]
[illegible] 18—7—66 [illegible] 20—7—66 [illegible]
[1] [illegible] [2] [illegible] [3] [illegible] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా [illegible]

ఇటలీపై రష్యా గెలుపు

ప్రపంచ ఫుట్‌బాల్ పోటీ

లండన్, జులై 17:— ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్పు పోటీలో ఇటలీని 1—0 గోలుతో ఓడించి, రష్యా క్వార్టరు ఫైనలు కొండుకు అర్హత సంపాదించింది.

మరొక ముఖ్య పోటీలో జర్మనీ స్విట్జర్లాండును 5—0 గోల్సుతో ఓడించడంతో, పోర్చుగల్ దరిదాపు ఫైనల్ కొండుకు అర్హత సంపాదించినట్లే. మంగళవారం పోర్చుగల్ బ్రెజిల్‌తో ఆడాలి. ఈ పోటీలో బ్రెజిల్ గెల్చిన కాని, ఫైనలు కొండుకు రాలేదు. అట్లు బ్రెజిల్ గెల్చినా, నిన్నటి 3 గోల్సుతేడా పోర్చుగల్‌కు ఆ విభాగంలో ప్రథమ స్థానంలో ఉండటానికి ఉపయోగపడగలదు.

పశ్చిమ జర్మనీ అర్జెంటీనాలమధ్య పోటీ సమమయింది. ఎవ్వరూ గోలు చేయలేదు. పోటీ బహు మెలకువగా సాగింది. అర్జెంటినా ఆటగాడొకడు నల్ బెక్ ఆయనను పంపివేయడం జరిగింది. ఇంతవరకు సౌమ్యంగా జరుగుచున్న ఈ టోర్నమెంటులో ఇది మొదటి సంఘటన. ఈ పోటీ ఫలితంవల్ల అర్జెంటీనా క్వార్టరు ఫైనలుకు రావడం ఖాయమైనట్లు తోస్తుంది. సీరు ఆఖరి పోటీలో స్విట్జర్లాండ్ మీద ఆడాలి. అందులో తేలికగా గెల్వవచ్చునని అంచనా. పశ్చిమ జర్మనీ స్పెయినుతో ఆడాలి.

ఎంతో బ్రహ్మాండంగా ఉండగలదని ఆశించిన ఇటలీ — రష్యాలమధ్య పోటీ నిదానంగా సాగి, ప్రేక్షకులకు విసుగు కలిగించింది. ఆట పూర్వార్ధంలో ఎవ్వరూ గోలు చేయలేదు. విరామం తర్వాత ఇగోర్ బిసెంకో [రష్యా] గోలు చేశాడు.

వెంబటి విభాగం నుంచి ఇంగ్లండ్, ఉరుగ్వేలు రావచ్చు. నిన్న ఫ్రాన్సుమీద సాధించిన 2—1 గోల్సు గెలుపు ఉరుగ్వేకు ఉపకరించగలదు.

ఇతర వార్తలు

హైదరాబాదులో జరుగుతున్న స్టేట్ బ్యాంకు టేబులు టెన్నీసులో మద్రాసును 5—2 పాయింట్లతో ఓడించి, బొంబాయి సర్కిల్ ఛాంపియన్‌షిప్పు సాధించింది.

హైదరాబాదు రహీం ఫుట్‌బాల్ లీగులో ఎ.పి.పోలీసు, గ్రాస్‌హాపర్సును 5—0 గోల్సుతో ఆర్టిలరీ సెంటర్, ఎ.పి. సెక్రటేరియేట్‌ను 6—0 గోల్సుతో ఓడించారు.

యూరపు మండల డేవిస్ కప్పు పోటీలో పశ్చిమ జర్మనీ, దక్షిణ ఆఫ్రికా మీద 2—0 ఆధిక్యత సంపాదించింది. బుంగారట్, డ్రెస్ జేల్‌వు 6—3, 0—6, 8—6, 6—4 లో బుషింగ్ డ్రైపోను 6—2, 6—1, 1—6, 6—4 తో ఓడించారు.

సోమర్‌సెట్‌తో పోటీలో వెస్టిండీస్‌జట్టు వైటేటింజో ఆట ఆఖరుకు తన మొదటి ఇన్నింగ్సులో 5 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. 206 పరుగులతో కనాయ్ హంటే డబుల్ సెంచరీ చేశాడు.

హోంగార్డుల తనిఖీ

నంద్యాల, జులై 17:— హోంగార్డు డి.ఐ.జి. శ్రీ మల్‌హోత్రా హోంగార్డు శిక్షణపొందినవారిని తనిఖీచేసి, హోంగార్డుల హరి కర్తవ్య నిర్వహణలో చురుకుగా ఉన్నందుకు శ్రీ మల్‌హోత్రా వారిని అభినందించారు. వీరితో డి. యస్. పి. శ్రీ మురళీధర్, ఇన్‌స్పెక్టర్ శ్రీ నారాయణరెడ్డి హాజరయ్యారు. [మ.వి.]

రాష్ట్ర మంత్రుల నివాస గృహాలకు వ్యయం

ముఖ్యమంత్రి వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 16:— మంత్రులు నివసిస్తున్న గృహాలకు గాను 1962 నుండి 1966వరకూ వేర్వేరు పనులక్రింద వెచ్చించిన మొత్తాలను గురించి ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో శ్రీ ఎస్. వేమారావు ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలియజేశారు.

మంత్రుల నివాసగృహాలక్రింద వెచ్చించబడిన మొత్తాలు ఇవి:

రెవిన్యూమంత్రి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి నివాస గృహానికిగాను పంపుసెట్లు ఏర్పాటు చేయడానికి రు.222—00, కొత్తగా విద్యుచ్ఛక్తి ఏర్పాట్లకు గాను రు. 2188—00 మరమ్మతుల క్రింద రు. 1320—00.

ఆర్థిక మంత్రి డాక్టర్ ఎం. చెన్నారెడ్డి నివాసగృహానికి—సివిల్, శానిటరీపనుల క్రింద రు. 11,970—0, కొత్తగా పంపుసెట్ల ఏర్పాటుకు రు.1046—00, మరమ్మతుల క్రింద రు. 1576—00, కొత్తగా విద్యుచ్ఛక్తి ఏర్పాట్లకురు.10,327—00, మరమ్మతుల క్రింద రు. 5413—00.

హోం మంత్రి శ్రీ మీర్‌అహమద్ అలీఖాన్ నివాసగృహానికిగాను సివిల్, శానిటరీ పనుల క్రింద రు.18,628—00, కొత్తగా విద్యుచ్ఛక్తి ఏర్పాట్లకు రు. 9592—00, మరమ్మతులకు రు. 1463—00.

ఆరోగ్యమంత్రి శ్రీ వై. శివరామప్రసాద్ నివాస గృహానికి సివిల్, శానిటరీ పనుల క్రింద రు. 14,377—00, కొత్తగా విద్యుచ్ఛక్తి ఏర్పాట్లకు రు.5500—00, మరమ్మతులకు రు. 1613—00.

పంచాయితీరాజ్ మంత్రి డాక్టర్ ఎం. ఎస్. లక్ష్మీనరసయ్య నివాసగృహానికి—సివిల్ శానిటరీ పనులక్రింద రు.12,006—00. కొత్తగా పంపుసెట్ల ఏర్పాటుకు రు. 1066—70, మరమ్మతులకు రు. 884—00, కొత్తగా విద్యుచ్ఛక్తి ఏర్పాట్లకు రు.13,554—00 మరమ్మతులకు రు. 2283—00.

ఆరోగ్య మంత్రి శ్రీ శివరామప్రసాద్, తమ గృహానికి శాశ్వత ఏర్పాట్లు చేసుకున్నందుకు అయిన వ్యయంతో రు. 17,587.68 వాపసు ఇవ్వారని ముఖ్యమంత్రి తెలియచేశారు. 1962 మార్చి 12 నుండి హోం మంత్రి శ్రీ మీర్ అహమ్మద్ అలీఖాన్‌కు నెలకు రు. 250 చొప్పున ఇంటి అలెవెన్సు ఇవ్వడంలేదని, ఆర్థిక మంత్రి డాక్టర్ చెన్నారెడ్డికి చెల్లించవలసిన ఇంటి అద్దె అలెవెన్సు రు. 2,590 లు లెక్కతో సర్దుబాటు చేయబడినదని ఆయన అన్నారు.

1965 మే 1 నుండి 1965 డిసెంబరు 12 వరకు కరువుభత్యంతో సహా ప్రయాణపు అలెవెన్సుక్రింద ప్రతి మంత్రికీ ఈ క్రింద పేర్కొన్న మొత్తాలు చెల్లించబడినవని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రికి రు. 12,745—63, రెవిన్యూమంత్రికి రు. 4,808—01, ఆర్థిక మంత్రికి రు. 8,555—71, హోం మంత్రికి రు. 4.993—55, పంచాయితీ రాజ్ మంత్రికి రు.8711—45, ఇరిగేషన్, వ్యవసాయశాఖ మంత్రికి రు.7.365—03, ఆరోగ్యశాఖ మంత్రికి రు. 3,370—59, ఎక్సైజు, మద్యనిషేధశాఖ మంత్రికి రు. 5.337—00, న్యాయశాఖ మంత్రికి రు. 9,056—46, సహకారశాఖ మంత్రికి రు. 5.532—51, మునిసిపల్ మంత్రికి రు. 3,205—74, విద్యామంత్రికి రు. 6,394—93, పబ్లిక్ వర్క్సుమంత్రికి రు. 4,555—83, కార్మిక, రవాణాశాఖ మంత్రికి రు. 3,163—48, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి రు. 5,632—80, సాంస్కృతిక వ్యవహారాల మంత్రికి ఏమీ చెల్లించలేదు. మునిసిపల్ శాఖ మాజీమంత్రి [మే 65 నుండి సెప్టెంబరు 65 వరకు] రు. 1,496—24.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యూఢిల్లీలో ఏజంట్ ఏర్పాట్ల క్రింద 1964—65లో రు. 54,870—04 లు, 1965—66 లో 67,741—49 లు వ్యయమైనట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజంట్ నిర్వహిస్తూ వచ్చిన అతిముఖ్యమైన కార్యకలాపాలను గురించి కూడా ఆయన వివరించారు.

ఎన్నికల ఒప్పందాల ఆవశ్యకత

హైదరాబాద్ సభలో పలువురి వివరణ

హైదరాబాద్, జులై 15:— నేటి క్లిష్ట పరిస్థితులపై ప్రజల దృష్టిని మళ్ళించడానికి గతరాత్రి యిక్కడి మల్లేపల్లిలో ఒక బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది. ఇత్తేహాద్ ముస్లిమీన్ అధ్యక్షుడు శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవాసి సభకు అధ్యక్షత వహించారు.

అసెంబ్లీలో అతివాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి, మితవాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ముక్దుమ్ మొహియుద్దీన్, ఇండిపెండెంట్ సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, స్వతంత్రపార్టీ డిప్యూటీ నాయకుడు శ్రీ పి. రాజగోపాలనాయుడు ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గింపులపై ప్రజల దృష్టిని మళ్ళించి ఎన్నికల ఒప్పందం ద్వారా కాంగ్రెసును అధికారంనుంచి తొలగించాలని ప్రసంగించారు.

అఖిలభారత వెనుకబడిన తరగతుల సమాఖ్య

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 16:—అఖిలభారత వెనుకబడిన తరగతుల సమాఖ్య [ఆంధ్రప్రదేశ్] కార్యవర్గం శ్రీ వి. ఎస్ శేఖర్ అధ్యక్షతన సమావేశమై జులై 21 వ తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేయ నిర్ణయించింది.

పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ ఎం. ఎస్. లక్ష్మీనరసయ్య సాంఘిక సంక్షేమమంత్రి శ్రీమతి సదాలక్ష్మి, నగర కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎర్రం సత్యనారాయణ నిన్న సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లాలవారీ కన్వీనర్లుగా ఈ క్రిందివారిని నామినేట్ చేశారు. శ్రీ గుడివాడ అప్పలస్వామి [విశాఖపట్నం], శ్రీ ఇ. వాడపల్లి [తూర్పు గోదావరి], శ్రీ గంగప్ప [పశ్చిమ గోదావరి], శ్రీ రామానుజులు [చిత్తూరు], శ్రీ పి. స్వామి [హైదరాబాద్ నగరం], శ్రీ యస్. జయరాజు [కర్నూలు], శ్రీ సారమూడి [నెల్లూరు],

హోంశాఖకు కొత్త జాయింట్ సెక్రటరీ

హైదరాబాదు, జులై 16:— ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోం, సాధారణ పరిపాలనా శాఖలకు డిప్యూటీ కార్యదర్శులుగా ఉంటున్న శ్రీయుతులు ఎ. ఆర్. గోపాలన్, శ్రీ జె. జయరామరావుగార్లు ఆ శాఖలలోనే జాయింటు సెక్రటరీలుగా నియమించబడ్డారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ కార్యదర్శి శ్రీ జి. సత్యనారాయణ తాత్కాలికంగా అదే శాఖకు జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డారు.

చతుర్థ ప్రణాళికపై శక్తికి మించిన అంచనాలు

కొత్తమారకం రేటు దృష్ట్యా పెట్టుబడి పరిమితి పెంచాలని ప్రణాళికపెద్దల సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 17:— రూపాయి మారకం రేటు తగ్గించిన తరువాత ఆర్థిక రంగంలో ఏర్పడిన తీవ్ర పరిణామాలు చతుర్థ ప్రణాళికను రూపొందిస్తున్న ప్రణాళిక పెద్దలు ఇప్పటికీ అర్థంచేసుకున్నట్లు లేదు. పరిస్థితి ఎంతతీవ్రంగావున్నా వీ రింకా పూహాలోకంలోనే విహరిస్తున్నారని చెప్పవలసివున్నది.

రూపాయిరేటు మారినందున చతుర్థ ప్రణాళిక లెక్కలను సవరించి ప్రభుత్వ రంగానికి 16700 కోట్లు, ప్రైవేట్ రంగానికి 7500 కోట్లు చతుర్థప్రణాళికలో కావాలని ప్రణాళికపెద్దలు నిర్ణయించారు. రూపాయి విలువ మార్చడానికి ముందు 14500 కోట్లు ప్రైవేట్ రంగానికి 7500 కోట్లు చాలని అభిప్రాయపడ్డారు.

మారకంరేటు మారినందున ఎగుమతులు బాగా పెరిగిపోగలవని వీరి ఆశ 8300 కోట్లవరకు ఎగుమతులు వుండగలవని వారి అంచనా. కాని ఎట్టి పరిస్థితులలోనూ 7000 కోట్లు మించి ఎగుమతులు వుండవని, ఈ పరిస్థితులలో ప్రణాళిక పెట్టుబడి పరిమితి 22 వేల కోట్లు మించరాదని కేంద్ర వాణిజ్య శాఖ భావిస్తున్నది.

నిన్న జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తులన్నీ ఎగుమతులు ఆదారపడివుండగలవని శ్రీ మనూ భాయ్ షా వివరించారు. ఇండియా ఎగుమతులలో నూటికి 75 వంతులు వ్యవసాయోత్పత్తులకు సంబంధించినవి.

రూపాయిమారకం రేటు తగ్గడంవల్ల ఎగుమతి దిగుమతుల చెల్లింపులో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రూపాయి మారకంరేటును రేటు తగ్గించినందున ఎగుమతులుపెరిగే అవకాశం వున్నదా? అని నిన్నటి సమావేశంలో శ్రీ మనూభాయ్ షానునూటిగా ప్రశ్నించడం జరిగింది. శ్రీ మనూభాయ్‌షా దీనికి గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు.

చతుర్థ ప్రణాళిక పెట్టుబడి పరిమితి పెంచినప్పుడు దిగుమతులు కూడా ఎక్కువగావుండగలవని కొత్తమారకం రేటు దృష్ట్యా అదనంగా 57.5 శాతం చెల్లించవలసి వుంటుంది. ఎగుమతులు ఎంతపెంచినా ఎగుమతి, దిగుమతుల వ్యత్యాసం ఈ పరిస్థితులలో తగ్గడం అసాధ్యం.

దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్వయంసమృద్ధిని సాధించడం ఒక్కటే మార్గమని చివరకు శ్రీ మనూ భాయ్‌షా తెల్పారు.

ఉస్మానియా యూనివర్శిటీ బి. ఏ; బి. ఎస్‌సి; బి. కాం. పరీక్షా ఫలితాలు

HYDERABAD July 16. Following is the provisional list of successful candidates at the undermentioned examinations held by Osmania University in March/April 1966:

B.A. I YEAR (New)

PASS. 7648 54 55 61 69 70 71 73 78 79 80 82 83 84 88 90 92 96 98 99 708 10 13 14 15 16 21 22 26 27 37 38 40 42 45 46 47 52 53 55 56 57 61 62 64 65 72 73 78 82 85 87 89 90 92 97 98 99 801 02 03 04 05 06 07 08 09 10 11 12 13 15 17 18 19 20 21 22 23 24 25 26 27 29 31 32 33 36 37 40 43 47 50 53 57 64 65 66 80 92 900 03 05 10 11 12 17 19 26 27 28 29 43 47 51 52 55 59 62 66 67 68 83 84 85 86 88 89 90 93 98.

8000 01 03 08 15 18 19 21 30 46 48 57 62 68 70 71 73 78 79 80 81 83 85 90 94 96 97 102 03 04 13 14 15 17 18 20 21 22 26 29 31 38 39 41 43 54 60 61 63 64 68 69 70 71 76 77 78 79 81 83 90 91 92 97 98 202 05 03 09 13 19 22 25 30 36 43 44 45 46 47 48 49 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 65 66 67 70 75 76 82 84 85 86 87 90 93 99 300 02 03 08 09 10 12 13 15 16 17 18 19 21 22 30 35 38 39 43 44 45 46 59 67 70 71 76 77 78 79 83 84 86 89 92 99 404 10 12 14 20 27 31 44 45 46 47 48 49 50 51 52 53 54 56 57 61 65 67 69 71 72 73 74 75 78 79 81 83 84 85 86 87 90 91 92 96 98 99 503 06 07 08 11 12 15 16 17 19 20 23 24 25 26 27 28 40 44 45 49 51 53 55 56 60 61 67 68 72 73 81 82 87 88 600 05 08 10 22 47 53 61 63 71 78 704 05 06 10 14 17 48 50 51 54 79 86 88 89 91 94 95 96 800 02 03 06 10 11 20 26 27 32 43 46 47 49 61 75 88 89 90 92 93 94 96 98 99 904 20 21 24 31 37 86 88

9020 21 27 64 78 81 82 85 110 16 20 27 32 35 39 53 54 57 58 59 61 63 64 66 68 69 76 79 89 94 96 200 06 08 14 30 31 46 55 58 62 303 04 06 26 28 33 41 43 44 45 49 50 51 53 73 76 88 411 12 13 16 17 18 20 24 32 35 37 41 42 46 48 50 52 55 61 63 64 65 66 73 76 77 86 87 88 89 90 94 95 96 512 13 14 23 26 31 34 55 56 59 60 61 64 87 88 92 97 98 602 03 04 06 07 08 10 15 16 17 47 48 49 50 52 53 55 56 58 61 69 83 86 89 90 700 01 13 22 32 36 39 48 52 54 56 60 66 73 75 85 86 93 96 806 15 18 23 24 32 36 41 45 49 51 52 75 76 88 90 903 10 12 40 41 45 46 59 75 80 86 92 99.

10001 13 14 16 21 49 51 57 69 78 97 103 05 06 07 08 10 12 13 21 23 38 51 54 55 57 62 67 68 69 87 88 89 96 98 99 207 08 09 17 31.

Withheld: 8529 9407 9430 9438 9439 9440 9504 9537 9612 9634 9656 9691 9693 9699 9769 9777 9787 9794 9803 9807 9809 9817 9838 9847 9848 9859 9871 9874 9878 9885 9887 10043 10048 10085 10094.

BSc I YEAR (NEW)

Pass: 1 3 5 6 7 12 13 14 17 18 19 20 21 22 23 24 25 26 29 30 32 33 34 36 39 40 41 44 50 54 55 57 59 62 71 74 86 88 89 91 92 93 95 96 98 99 102 06 11 20 22 23 25 27 29 30 32 38 44 47 49 53 56 64 65 66 67 70 73 74 75 77 81 88 89 92 94 97 200 08 10 14 15 16 17 18 19 21 35 40 43 44 53 54 58 64 67 68 72 84 95 96 301 09 11 16 23 30 32 45 71 78 82 94 400 03 11 19 24 39 40 45 47 48 49 50 52 53 54 57 58 62 63 65 66 68 69 70 72 74 76 77 78 79 81 82 83 84 85 91 92 94 95 98 500 03 04 05 06 07 09 10 11 12 13 14 15 16 17 18 19 23 24 26 27 28 29 30 31 32 34 35 38 40 42 43 44 47 48 49 50 51 53 54 56 57 58 60 61 62 63 64 65 66 67 68 94 95 96 97 98 602 03 06 07 08 09 10 11 16 17 19 20 21 32 33 34 36 37 38 39 40 41 42 43 50 54 56 60 66 68 73 76 77 78 79 81 85 86 89 91 93 700 01 03 05 10 12 13 14 16 17 18 19 20 21 22 24 26 28 41 46 47 48 49 50 52 53 55 61 63 73 82 91 93 95 99 802 07 09 12 13 15 26 27 28 32 34 36 37 42 46 51 52 54 56 59 64 67 77 78 82 84 85 87 89 96 99 931 33 38 43 46 55 61 72 77 83 90 91 97.

1004 05 07 08 09 10 13 14 16 20 21 25 32 35 36 37 39 64 94 102 05 08 09 18 25 30 32 34 35 44 45 46 49 51 52 53 57 60 62 66 72 74 76 78 79 80 90 96 204 05 06 10 23 24 25 26 27 28 29 31 34 35 38 42 44 55 60 61 93 99 301 05 09 13 15 24 37 48 78 84 87 89 90 91 95 97 99 442 45 48 55 57 58 59 61 64 66 67 68 69 70 74 76 77 78 79 80 82 83 84 85 86 88 90 91 92 94 96 98 99 500 02 05 06 07 08 09 15 17 22 23 27 33 34 35 36 41 44 49 54 56 89 94 96 98 607 26 29 33 34 36 39 43 44 45 47 48 49 50 51 53 54 60 64 65 68 73 74 77 78 80 82 83 85 86 87 89 91 93 96 98 701 02 04 07 10 11 14 15 19 20 22 32 34 37 38 39 40 42 43 44 46 47 48 50 51 52 53 55 63 69 72 78 90 94 97 99 800 07 08 10 11 14 16 17 18 20 23 26 28 30 31 32 35 38 39 40 43 44 57 59 64 65 67 68 69 75 77 78 90 91 905 08 11 12 22 23 31 35 41 43 46 47 49 50 52 53 58 65 71 73 77 83 85 86 88 89 91 92 94 95 97

2000 01 14 20 25 28 32 33 34 35 56 57 59 61 64 100 01 03 28 33 42 49 62 65 67 81 82 85 86 98 202 08 14 42 50 55 56 95 313 23 26 50 53 57 66 68 83 87 99 401 06 08 20 25 26 28 29 33 35 38 40 41 47 48 49 50 51 90 91 93 97 98 511 12 16 24 34 35 39 41 47 65 70 71 73 74 77 79 89 90 91 94 95 96 98 600 07 08 09 11 12 13 14 15 22 33 34 39 40 52 53 56 58 61 62 65 66 68 75 83 99 701 08 11 13 14 16 31 22 25 37 38 40 44 45 50 52 55 56 57 59 60 62 63 64 65 74 75 76 82 83 84 87 88 90 94 809 10 14 15 17 19 21 22 24 25 28 29 32 36 37 38 39 43 50 51 52 55 56 59 63 64 65 67 72 85 91 96 98 900 03 06 07 10 21 22 23 25 33 36 42 47 52 54 55 56 57 58 60 65 66 67 70 76 80 87 88 99

3001 03 13 20 22 43 46 49 53 58 59 75 88 89 90 100 03 05 09 19 20 21 22 25 35 42 44 45 48 55 57 58 63 64 67 69 70 72 73 74 75 78 80 85 86 90 93 95 97 98 205 07 08 10 11 16 17 18 19 24 27 36 40 42 44 45 49

11473 75 79 82 84 85 95 99 500 04 05 06 07 09 12 13.

To be announced later: 1528

B.Com. I Year (New)

PASS: 5203 06 23 24 26 27 31 33 35 37 39 41 43 45 46 47 48 53 54 85 86 87 302 03 04 06 07 09 11 13 16 18 20 21 23 24 25 23 30 36 37 40 43 45 46 48 50 58 59 64 66 74 77 80 82 85 86 89 90 92 94 95 36 97 98 99 401 03 22 24 25 28 29 30 37 39 40 41 45 52 72 76 77 80 84 86 87 88 89 93 94 95 97 505 09 12 13 25 26 28 29 30 34 36 37 59 61 64 65 66 68 69 71 77 78 79 81 88 92 604 05 06 07 08 09 10 13 20 21 22 25 30 31 32 35 36 40 59 60 63 64 70 73 74 75 80 87 88 89 91 97 704 05 08 16 18 20 21 22 27 29 33 36 40 41 42 44 45 49 50 51 52 53 57 58 81 87 88 89 99 800 04 08 09 11 12 13 15 16 17 22 25 27 31 32 33 34 40 43 52 55 63 65 66 69 75 79 80 82 91 92 93 97 99 902 10 11 14 19 31 38 40 41 42 53 60 61 64 71 78 79 85 88

6003 09 11 12 15 19 20 23 33 34 25 26 27 29 30 31 32 33 34 57 58 65 70 79 86 91 102 40 46 48 50 51 61 67 69 73 79 227 45 56 64 66 67 70 71 74 79 82 84 87 89 90 96 300 06 10 11 12 13 15 16 20 22 25 27 30 32 33 34 41 46 47 49 50 52 54 55 57 58 60 62 70 78 84 85 414 18 23 26 28 29 30 33 43 49 54 55 57 58 59 62 65 69 70 71 76 79 83 86 502 06 07 09 10 12 14 18 19 20 23 24 25 26 27 32 35 51 54 56 57 67 72 84 85 86 602 04 06 24 25 26 33 51 57 62 63 65 69 70 73 77 78 87 91 95 99 700 02 03 22 30 32 37 47 48 63 66 67 68 69 72 74 75 76 77 79 80 82 83 84 94 96 97 98 99 802 04 05 06 10 13 14 19 21 22 24 26 29 32 40 43

To be announced later: 6006.

కేంద్రప్రభుత్వోద్యోగుల కరవుభత్యం నిర్ణాయక సూత్రాల కమిషన్

అధ్యక్షుడుగా శ్రీ గజేంద్రగడ్కర్ నియమితులయ్యే సూచన

న్యూఢిల్లీ, జులై 17:— కేంద్రప్రభుత్వోద్యోగుల కరవుభత్యం మంజూరుకు సంబంధించినసూత్రాలు నిర్ణయించే కమిషన్ అధ్యక్షుడుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. బి. గజేంద్రగడ్కర్ నియమితులయ్యే అవకాశంకలదు.

కమిషన్ నిర్వహించే విధులకు ఇప్పుడు తుదిరూపం దిద్దుతున్నారు. ఈ సందర్భంగా కొలది దినాలలో ఒక ప్రకటన వెలువడనున్నది.

చిన్నప్పుడుతిన్న దొంగ మిఠాయి

సర్రే, జులై 17:—బడిపిల్లలకు మిఠాయిపొట్లాలు అమ్మే దుకాణం ఒకటి వున్నదిక్కడ. దీన్ని ఒకస్త్రీ నడుపుతున్నది. ఒకరోజున ఇద్దరు మధ్య వయస్సు వ్యాపారస్థులువచ్చి "మిఠాయి క్రింద" అని చెప్పి అక్కడ కొంత సొమ్ము పారేసి వెళ్లిపోయారు.

ఆదుకాణం అమ్మాయి ఏమీ అర్థంకాక, వారివెంటపడి— ఏమిటి అలా పారేసిపోతున్నారని అడిగింది. "20 ఏళ్లక్రిందటమాట. మేము కొంత మిఠాయి తిన్నాం. డబ్బు ఇవ్వలేదు. ఆలోచిస్తే ఇప్పుడు మనస్సులో ముల్లు గుచ్చుకొంటున్నట్లుంది" అన్నారు వారు.

పితజూకే వచ్చిందిపిదా అని ఆ దుకాణం అమ్మాయి తీసి దాచుకోకుండా, 'ఇది చాలా పవిత్రమైన డబ్బు—దీన్ని ఎవరికన్నా దానం చేస్తాం" అన్నది.

కర్మయోగి శ్రీ కామరాజ్

న్యూఢిల్లీ, జులై 16:—"అసలైనఅర్థంలో ఆయన కర్మయోగి"—"అత్యంతప్రముఖ ప్రజసేవకుడు"—"మౌనిగాంభీర్యమూర్తి"— కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కామరాజ్ 64 వ జన్మ దినోత్సవసందర్భంలో ఆయనపై కురిపించిన ప్రశంసా వాక్యాలు పైవి కొన్నిమాత్రం.

అనేకమంది పంపిన శుభాకాంక్షలు— కాంగ్రెసుసంస్థకూ, ప్రజాసేవకీ చిరంతనం తాన్ని, అంకితం చెయ్యవలసిందిగా కోరుతూ పంపిన సందేశాలూ—కామరాజ్ జన్మదినోత్సవ సంచికలో ప్రచురించారు. దీనికి శ్రీ హర్షదేవ్ మాలవ్య సంపాదకత్వం వహించారు.

నిరాడంబరత్వం, నిండైన రాజకీయభావనా ఈరెండిటినీ మేళవించి, కేవలం అధికారంతంపొందడం, నడవడమనే భావాన్ని మించినప్రతిష్ఠ రాజకీయాలకు కల్పించాడు శ్రీ కామరాజ్.

సోషలిజంద్వారా ప్రగతిని సాధించాలనే దీక్షతో నిలబడిన వ్యక్తి. ప్రజలందరిత్యాగాలద్వారా, సేవాభావంద్వారా సోషలిస్టు సొసైటీ స్థాపించగలమనే ప్రజల విశ్వాసానికి ఆనవాలుగా నిలిచిన రాజకీయవేత్త—అని దేశ వ్యవహారాల మంత్రి శ్రీ నందా తమ సందేశంలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి కామరాజ్ జన్మదినోత్సవ సంచికకువ్యాసం వ్రాయవలెనని, కాని వ్యవధి లభించలేదనీ ప్రధాని కార్యదర్శినద్దనుంచి సంపాదకునికి వార్త అందింది.

ఆయన మితభాషి, కార్యశూరుడు, చిన్నస్థాయినుంచి ఎదిగి ఎదిగి ఉన్నతశిఖరమునకు హించాడు. మేధస్సంపద, తీవి—గొప్పవ్యక్తిత్వం, భోగంవల్లా, వస్తాయనే పాతనమ్మకాన్ని రూపుమాపాడు—అని కేంద్ర కార్మికమంత్రి శ్రీ జగజీవన్‌రావ్ పేర్కొన్నాడు.

పరంపరగా వస్తున్నక్లిష్ట పరిస్థితుల నెదుర్కొనవలసినతరుణంలో శ్రీ కామరాజుజాతీయ కాంగ్రెసు నాయకత్వం వహించడం నిజంగా దేశానికి గొప్ప అదృష్టం.—అని రక్షణమంత్రి శ్రీ చవన్ ప్రసంగించారు.

"మనం కోరిన సోషలిజం శ్రీ కామరాజ్ లక్షణాలలో ఖద్దరంగా వుంది. దేశంలో అభివృద్ధి సోషలిజం ఒక్కటే నిలిచిపోయింది. కామరాజు సోషలిజం చాలాసులభమైంది. దేశంలో వెనుకబడినతనాన్ని, నిరుద్యోగాన్నిరూపుమాపాలని ఆయన ప్రయత్నం. బీద, గొప్పల మధ్య వున్నతేడావంతెన నిర్మించాలని ఆయన ఆశయం. ప్రజలందరు విద్యావంతులు కావాలనీ, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనీ ఆయన ప్రగాఢవాంఛ. ఇటువంటి నాయకత్వం మనకెంతో అవసరం—అని కేంద్ర పెట్రోలియం మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహమ్మద్ అన్నారు.

అ. భా. కాం. కమిటీ కోశాధికారి శ్రీ అతుల్య ఘోష్ శ్రీ కామరాజ్‌కుశుభాకాంక్షలు అందచేశారు.

సన్మానసభకు అధ్యక్షత వహించిన మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం—ప్రజలుకామరాజు అడుగుజాడల్లో నడవవలసిందిగా హెచ్చరించారు.

మద్రాసు పరిశ్రమలమంత్రి శ్రీ వెంకట్రామన్, పార్లమెంటు సభ్యులు శ్రీ చెంగల్వరాయన్ కూడా సభలో ప్రసంగించారు.

తంజావూరునుంచి అయిదుగురు వ్యక్తులు తెచ్చిన 'కామరాజ్ జ్యోతిని' చెంగల్పట్టునుంచి ముగ్గురు తెచ్చిన మరొక జ్యోతి సభలో శ్రీ కామరాజ్‌కు అందించారు. వేదిమీదవున్న కామరాజ్ చిత్రపటాన్ని పూలమాలలతో నింపి వేశారు.

అనేక సంస్థలు శ్రీ కామరాజ్‌కుపూలమాలలు వేశారు. ఆయనచిరునవ్వుతో నమస్కారముద్రతో వాటిని స్వీకరించారు. వర్షంకురుస్తున్నా అనేక వేలమంది ప్రజలు సభకు హాజరయ్యారు.

బ్రహ్మపుత్రానదికి తిరిగి వరదలు

షిల్లాంగ్, జులై 17:—బ్రహ్మపుత్రా నదినీటిమట్టం తిరిగి పెరగ బొత్తిగున్నట్లు నేడు ఇక్కడికి అందినవార్తలు తెల్పుతున్నాయి.

డిబ్రూగర్ వద్దనీటి మట్టం ప్రమాదస్థాయిని దాటింది. ఇటుకోర్టుట్ వద్ద నీటిమట్టంప్రమాదస్థాయికి సమీపిస్తున్నది. ఇతర నదుల నీటిమట్టం పెరిగినట్లు, ఇతరప్రాంతాలనుంచి కూడా వార్తలు అందుతున్నాయి.

నల్గొండ తాలూకాలో బావుల త్రవ్వకానికి నిధులు మంజూరు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జులై 17:— నల్గొండ తాలూకాలో రైతులు పది గ్రామం కొనుక్కోడానికి రు 3,500లు, బావులను లోతుగా త్రవ్వడానికై రు 25,000లు మంజూరుచేసినట్లు నల్గొండ తాసిల్దార్ శ్రీ లక్ష్మారెడ్డి ప్రకటించారు.

మేనేజింగ్ ఏజెంట్ల భవిష్యత్తుపై ప్రభుత్వ విధానం

త్వరలో ప్రకటించనున్నట్లు శ్రీ పథక్ వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కలకత్తా, జులై 16:— మేనేజింగ్ ఏజెంట్ల భవిష్యత్తును గురించి త్వరలో ప్రభుత్వ విధానం ప్రకటించ నున్నట్లు కేంద్ర న్యాయ శాఖమంత్రి శ్రీ పథక్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

భారత వాణిజ్య మండలిలో ఆయన ప్రసంగించారు. ఏ దేల్ కమిటీ చేసిన సిఫారసులను, వాటిపై అభిప్రాయాలను సంపూర్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం తన విధానాన్ని రూపొందిస్తున్నదని చెప్పారు.

అనేక శాసనాలు వున్నాయని ఫిర్యాదు చేసే పెద్దలు, ప్రతిశాసనసాంఘిక ప్రయోజనానికి ఉద్దేశించబడినదనే సత్యాన్నీ విస్మరిస్తున్నారన్నారు.

అయితే శాసనాల సంఖ్యను తగ్గించడానికి, అనావశ్యకమైన వాటిని తొలగించడానికి సూచనలు అందజేయవచ్చు నన్నారు.

కాలంత్వరితగతిలో మారుతున్నదనీ, సమాజ జీవితంలో అభివృద్ధికరశక్తులకు సహాయపడడానికి శాసనాలు అవసరమనీ మంత్రి వివరించారు.



దినపడి ఉపయోగానికి బిన్నీవారి డ్రిల్లులు, టుస్సూరులు మరియు గోల్డ్ స్టాండర్డ్ పాప్‌లీను

దిట్టంగా ఉండి ప్రతినిత్యమూ వేసుకోడానికి ఉత్సాహవంతులకు అందమైన రంగులలో అనేక రకరకాలలో తయారైనవి.

AUTHORISED STOCKIST OF BINNY FABRICS

అనుమతింపబడి ఈ సైన్ బోర్డును ప్రదర్శించే బిన్నీ స్టాకిస్టులవద్ద మీకు కావలసిన బిన్నీ బట్టలను కొనండి.

బిన్నీ-బట్టలకు పెట్టినది పేరు

బెంగళూరు ఉలెన్, కాటన్ & సిల్క్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, అగ్రహారం రోడ్డు, బెంగళూరు 23.
బిన్నీ & కో లిమిటెడ్, మద్రాసు, వారి అంగసంస్థ

"చిన్న పొదుపు మొత్తాలలో పెట్టుబడి పెట్టండి"

చిన్న వయస్సులో నేర్చుకొనుటకు వున్నది ఒకదారి!



కృష్ణా మిఠాయిలు

కిండర్ గార్టన్ పిల్లలకై ప్రత్యేకముగా తయారు చేయబడినవి.

కృష్ణా మిఠాయిలు, హ్లాదమును ఆశ్చర్యము కలుగజేయు విధమున వెలువడుచున్నది. పసిపిల్లలు, బాల బాలికలు, ఇంగ్లీషు సులభతరముగను, రుచికరముగను నేర్చుకొందురనుట స్వాభావికము.

K C P

కె.సి.పి. లిమిటెడ్ ఉయ్యూరు & మద్రాసు

Criterion-KCP-915-TE

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-2. Editor: NEELAM RAJU VENKATESESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

Regd. No. H-4

సంపుటి . 31 సంచిక : 195 విజయవాడ 19-7-1966 మంగళవారం 6 పేజీలు : 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నిర్ణయించబడిన ఏజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును.

అంతులేని శునక ప్రియత్వం

లైసెస్టర్, జులై 18:— ఇక్కడ సిరిల్ నేలర్ అనే అతడు ఒక కుక్కను పెంచుతున్నాడు. అది ఎందర్నో పిల్లల్ని కరిచింది. మేజిస్ట్రేటు ఆ కుక్కను చంపమని ఉత్తర్వు లిచ్చాడు. ఎన్నోఅప్పీళ్లు చేశాడు నేలర్. కాని తీర్పు మారలేదు. నేలర్‌కు 88 రోజులు జైలుశిక్ష విధించారు. సరే నన్నాడు. కుక్క బ్రతికివున్నన్నాళ్లూ రోజుకో పౌండు జరిమానా అన్నారు. "మీరేమైనా చెయ్యండి, నా కుక్కను వదలను" అన్నాడు నేలర్. అదేం అనురాగమో!

ఎనిమిదిమంది రాష్ట్ర మంత్రుల రాజీనామా

పోర్టుఫోలియోలు మార్చినందుకు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షునికి సమర్పణ

రామచంద్రారెడ్డి, ఏ. సి., పి. వి. జి. రాజు, మీర్ అహమ్మద్, శివరామప్రసాద్, బలరామిరెడ్డి, డాక్టర్ లక్ష్మీనరసయ్య, సదాలక్ష్మిగారల చర్య

శ్రీ బ్రహ్మానందరెడ్డి తమపై 'కక్ష'తో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జులై 18:—

గత వారాంతంలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రులశాఖలలో మార్పులు చేసినందుకు నిరసనగా రాష్ట్ర మంత్రిమండలిలోని ఆరుగురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్టేట్ మంత్రులు నేటి ఉదయం కాంగ్రెస్ అధ్యక్షునికి, ప్రధానికి సంయుక్తంగా రాజీనామాపత్రం పంపినట్టు తెలియవచ్చింది.

మరొక స్టేట్ మంత్రి శ్రీ యం. ఆర్. అప్పారావు నగరంలో లేరు. రాజధానికి తిరిగి రాగానే ఆయనకూడా తన రాజీనామా పంపగలరని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రితో సహా బ్రహ్మానందరెడ్డి మంత్రిమండలిలో పదిమంది కేబినెట్ మంత్రులు, ఆరుగురు స్టేట్ మంత్రులు ఉన్నారు.

రాజీనామా లేఖపై సంతకాలుచేసిన కేబినెట్ మంత్రులు శ్రీయుతులు ఎస్. రామచంద్రారెడ్డి, ఎ. సి. సుబ్బారెడ్డి, పి. వి. జి. రాజు, మీర్ అహమ్మద్ అలీఖాన్, శివరామప్రసాద్, డాక్టర్ యం. యస్. లక్ష్మీనరసయ్య. స్టేట్ మంత్రులు: శ్రీ ఎ. బలరామిరెడ్డి, శ్రీమతి టి. యస్. సదాలక్ష్మి.

కాంగ్రెస్‌సంస్థ "సమైక్యత"కై పాటుపడుతున్న సహచరులపట్ల, ముఖ్యమంత్రిమునుపై అవిశ్వాసతీర్మానం ... 'ప్రతీకార బుద్ధి'తో ముఖ్యమంత్రి పోర్టుఫోలియోలను మార్పుచేయడం జరిగిందని రాజీనామా లేఖలో వీరు పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి ప్రస్తుతమైఖరినే ఇకముందుకూడా అనుసరించినపక్షంలో, వచ్చే జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌సంస్థ శ్రేయస్సుకు హానిచేకూరగలదని, ఇందుకు ఆయనే సంపూర్ణ బాధ్యత వహించవలసివస్తుందని వీరు హెచ్చరించినట్టుకూడా తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలోనే వున్నారు.

ప్రధానికి శాసనసభ్యుల టెలిగ్రాములు

హైదరాబాద్, జులై 18:— ప్రతీకారబుద్ధితో ముఖ్యమంత్రి మంత్రుల శాఖలలో మార్పుచేయడాన్ని నిరసిస్తూ పెక్కుమంది శాసనసభ్యులు నేడు ప్రధానికి టెలిగ్రాములు పంపినట్టు అసమ్మతివర్గీయుల ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

న్యూఢిల్లీలోని బాపూ సేవా సమాజ్‌కు చెందిన హరిజనవాడలో అమెరికా వ్యవసాయమంత్రి సతీమణి శ్రీమతి జేన్ ఫ్రీమన్‌కు నాలుగు సంవత్సరాల బాలుడు స్వాగతం చెబుతున్నప్పటి దృశ్యం

అలహాబాద్ హైకోర్టు సిబ్బంది సమ్మె

లక్నో పోలీసు లాఠీచార్జీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన

అలహాబాద్, జులై 18:—

లక్నోలో మూడురోజుల క్రిందట జరిగిన పోలీసులాఠీచార్జీకి నిరసనగా ఇతర ప్రభుత్వోద్యోగులతోపాటు అలహాబాద్ హైకోర్టుకుచెందిన వేయిమందిఉద్యోగులు నేడు సమ్మెచేశారు.

హైకోర్టు న్యాయమూర్తులు అందరూ తమ క్రింది సిబ్బందిలేకపోవడంవల్ల పనిలేక న్యాయస్థానం విచారణ కార్యక్రమాన్ని నిలిపివేయవలసి వచ్చింది.

ప్రభుత్వోద్యోగుల నాయకులు మాత్రం కోర్కెలు నెరవేరేవరకు సమ్మె కొనసాగించగలమని ప్రకటించారు.

తమ వేతనాలు పెంచడంతోపాటు సిబ్బందిని తగ్గించాలన్న ప్రయత్నాన్ని విరమించాలన్న తమ కోర్కెలను ప్రభుత్వం అంగీకరించేవరకు కొనసాగగలదని వీరు స్పష్టంచేశారు.

అలహాబాద్‌లోని 21 కోర్టులలోనూ ఒకటిరెండు కోర్టులు మాత్రమే తరువాత పని చేశాయి.

ఉద్యోగులు సమ్మెసాగిస్తూ శాంతిభద్రతల విషయంలో విచ్చలవిడిగా వ్యవహరించడంపట్ల యు. పి. కాంగ్రెస్ శాసనసభ పార్టీ నిన్నఅంపోళన ప్రకటించింది.

జనరల్ ఎన్నికలకుముందుగా అరాచకశక్తుల కార్యకలాపాలపట్ల ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తున్నదని సభ్యులు చాలామంది విమర్శించారు.

శుక్రవారంనాడు లక్నోలో పోలీసుల లాఠీచార్జి జరిగినది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె ప్రారంభమయింది.

యు.పి. ప్రజా సోషలిస్టుపార్టీ కార్యవర్గం నిన్న సమావేశమై పోలీసుల లాఠీచార్జీని ఖండించింది.

రష్యాఋణాలచెల్లింపు వ్యవధి పెంచేందుకు ఢిల్లీ ప్రయత్నం

న్యూఢిల్లీ, జులై 18:—

శ్రీమతి ఇందిరాగాంధీ మాస్కో సందర్శించిన సమయంలో చతుర్థప్రణాళిక అమలుజరపడానికి సోవియెట్‌యూనియన్ హామీయిచ్చిన 100 కోట్ల రూబుళ్ళ ఋణం చెల్లింపు విషయంలో ఉదారంగా వ్యవహరించవలసిందని భారతప్రభుత్వం మాస్కోను అభ్యర్థించవచ్చునని తెలుస్తున్నది.

ఆర్థిక సహాయంపై ఇంతవరకు జరిగిన చర్చలు అసమగ్రంగాపున్నప్పటికీ, సోవియెట్ అధికారులు పట్టు బడుతున్నట్లు ఋణాల చెల్లింపుకార్యక్రమాన్ని 12 లేక 15సంవత్సరాలకుబదులు మరికొంతకాలం వరకు పొడిగించవలసిందని ఇండియా రష్యాకు సూచిస్తున్నది.

సోవియెట్ ప్రభుత్వం తాను యిచ్చే ఋణాలకు మూడు శాతం వడ్డీ రేటు విధిస్తున్నది. వడ్డీ రేటును తగ్గించడానికి సోవియెట్ అధికారులు అంగీకరించడంలేదు. ఋణాలపై వడ్డీ రేటుతగ్గిస్తే తమ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం రావచ్చునని రష్యన్ అధికారులు భయ పడుతున్నారు.

వడ్డీ రేటు తగ్గించక పోయినాఋణాల చెల్లింపుకార్యక్రమాన్ని 20 నుండి 25సంవత్సరాలకు పొడిగించడానికి సోవియెట్ ప్రభుత్వాన్ని అంగీకరింపజేయవచ్చునని భావిస్తున్నారు.

అనేక యితర కారణాలవల్ల బొకారోఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి యిచ్చే ఋణానికి ప్రతిపాదించిన షరతుల దృష్ట్యా సోవియెట్ ఋణం చెల్లింపు షరతులను తిరిగి పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది.

బొకారో ఫ్యాక్టరీకి యిచ్చే ఋణాన్ని12 సంవత్సరాలలో చెల్లించాలనిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీనిమిత్తం యిచ్చే 100 కోట్ల రూపాయల ఋణాన్ని పౌండ్లలోగాని, మాస్కోకు సమ్మతమైన ఏ కరెన్సీలోగాని ఇండియా చెల్లించవలసి వున్నది.

బొకారో ఫ్యాక్టరీఋణానికి వడ్డీ రేటు3 శాతం. ఈ ఋణం చెల్లించడానికి వస్తుమార్పిడి పద్ధతి ఏమీ వుండదు. అనగా కేవలం విదేశ మారక ద్రవ్యం రూపంలోనే ఈ ఋణాన్ని ఇండియా చెల్లించవలసివుంటుందన్న మాట.

ఇంతవరకు భారతదేశానికి యిచ్చిన సోవియెట్ ఋణాలను అన్నిటిని ఇతర కరెన్సీలలో మార్చడానికి వీలులేకుండా రూపాయిలలోనే చెల్లించడానికి అంగీకరించబడింది. [నాఫెన్]

ఆంధ్ర రాజకీయాల్లో తీవ్రపరిణామం

కాంగ్రెస్ కార్యవర్గం నేడే చర్చించే సూచన

న్యూఢిల్లీ, జులై 18:— ఆంధ్రలో రాజకీయపరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితులను గురించి, కాంగ్రెస్‌కార్యవర్గం రేపు ఇక్కడ సమావేశం అవుతున్న సందర్భంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆంధ్రలో మంత్రుల పోర్టుఫోలియోలు

(మిగతా 3 వ పేజీలో)

లండన్ నుండి జెనీవాకు స్కూలుపిల్లల పాదయాత్ర

లండన్, జులై 18:— లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్ నుండి ఆరుగురు బడిపిల్లలు కాలినడకన నిన్న జెనీవా బయలుదేరారు. ఇక్కడనుండి జెనీవాకు 400 మైళ్లదూరం వుంటుంది.

సోమర్‌సెట్ జిల్లాలోని మిల్‌ఫీల్డ్ స్కూలుకు చెందిన ఈ విద్యార్థులు తమ పాదయాత్ర ద్వారా పాఠశాల నూతన భవనానికై 500 స్టెర్లింగులు సేకరించాలని సంకల్పించుకున్నారు.

మాచ్‌ఖండ్ రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుదల

ఆంధ్రలో విద్యుచ్ఛక్తి సరఫరా మెరుగు కాగలదని శ్రీ నరసింగరావు ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జులై 18:—

మాచ్‌ఖండ్ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగిన ఫలితంగా ఆంధ్రప్రాంతంలో విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి కొంచెం మెరుగైనదని విద్యుచ్ఛక్తి బోర్డు అధ్యక్షుడు శ్రీ జె.వి. నరసింగరావు నేడిక్కడ పేర్కొన్నారు.

పత్రికాప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ మాచ్‌ఖండ్ పవర్‌హౌస్‌లోని మూడవ ఉత్పాదకయంత్రాన్ని కూడా పనిచేయించవలసినదిగా ఉత్తర్వు చేశామని ఆయన తెలియజేశారు. విద్యుచ్ఛక్తి వినియోగంలో 30 శాతం కోతచొప్పున రాష్ట్రావసరాలకు సరిపోగల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదని ఆయన పేర్కొన్నారు. లోగడ రెండు ఉత్పాదక యంత్రాలే పనిచేస్తుండేవి.

30 శాతం కోతచొప్పున ఆంధ్రప్రాంతానికి 124 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరమవుతుంది. కాగా, ప్రస్తుతం పరిస్థితి మెరుగైన ఫలితంగా 132 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. తుంగభద్ర రిజర్వాయర్ వద్ద 22 మెగావాట్లు, నెల్లూరు థర్మల్ కేంద్రంలో 26 మెగావాట్లు, విజయవాడ—విశాఖపట్నంలలోఆరుమెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో 12 మెగావాట్లు, మాచ్‌ఖండ్ వద్ద 46 మెగావాట్లు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. మైసూరు, మద్రాసు రాష్ట్రాలనుండి 20 మెగావాట్ల విద్యుచ్ఛక్తి లభిస్తుంది.

జులై 2 వ తేదీన ఆగిపోయిన తుంగభద్ర డౌన్‌పవర్ హౌస్ జులై 12 నుండి తిరిగి పనిచేయడం ప్రారంభించిందని శ్రీ నరసింగరావు తెలియజేశారు.

తెలంగాణా ప్రాంతానికి సంబంధించి 30 శాతం కోతచొప్పున 59 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరంకాగా 35మెగావాట్ల విద్యుచ్ఛక్తి మాత్రమే లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మాచ్‌ఖండ్ రిజర్వాయర్‌లోనికి నీరు మరికొంత వచ్చేపక్షంలో, తెలంగాణాకు మరికొంత విద్యుచ్ఛక్తి లభించగలదని శ్రీ నరసింహారావు వెల్లడించారు.

ఈ నెలాఖరుకు కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో 60 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

నిజాంసాగర్‌లో నీరు తక్కువగా వున్న ఫలితంగా పవర్‌హౌస్‌ను పూర్తిగా మూసివేయవలసివచ్చిందని అన్నారు ఆయన.

ద్వితీయ ప్రపంచ సంగ్రామంనాటి బాంబు

షిలాంగ్, జులై 18:— షిలాంగ్ కంటోన్మెంట్‌లోని ఒక కాంపౌండ్‌లో పిల్లలు ఆడుకొంటున్న సందర్భంగా ద్వితీయప్రపంచ సంగ్రామ కాలంనాటి బాంబు నొకదానిని కనుగొన్నారు. దీనిబరువు 50 పౌనులు.

వెంటనే ఈ బాంబును పోలీస్‌లకు స్వాధీనం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ధరల స్థిరీకరణకు మరికొన్ని అధికారాలు అవసరమని కేంద్రానికి రాష్ట్రాల సూచన

న్యూఢిల్లీ, జులై 18 :— ధరలను అదుపులో పెట్టడానికి, వినిమయ వస్తువుల సరఫరా ధారాళంగా జరిగేటట్లు చూడడానికి తమకు ఇతోధికంగా అధికారాలు సంక్రమింపజేయవలసినదని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రప్రభుత్వాన్ని ఒత్తిడిచేశాయి.

అత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి తెలుపుతూ కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులకు అందజేయబడిన ఒక పత్రంలో ఈ విషయం వెల్లడించబడింది.

రూపాయి మారకం విలువ తగ్గింపు దృష్ట్యా వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకుని, అత్యావసరవస్తువుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలితప్రాంతాలకు జూన్ మధ్యలో కొన్ని అధికారాలు సంక్రమింపచేసింది.

సివిల్ సప్లయి సంస్థలు ఏర్పాటుకాని రాష్ట్రాలలోను, కేంద్ర పాలితప్రాంతాలలోను వాటిని ఏర్పాటుచేసి, సరఫరాలపరిస్థితిపై పక్షంరోజుల కొకసారి కేంద్రానికి నివేదికలు అందజేయాలని ఈ పత్రంలో తెలియజేయబడింది. ఏదైనా కొరతపరిస్థితి ఏర్పడే సూచనలు ఉంటే వాటిని ముందుగానే పసిగట్టి, వాటిని నిరోధించడానికి తగు ప్రతిపాదనలు కూడా వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి పంపవలసిఉంటుంది.

పదకొండు రకాల సరుకులు అత్యావసర వస్తువులుగా పరిగణింపబడ్డాయి. ఈ వస్తువుల న్యాయమైన ధరలకు ప్రజలకు అందుబాటు చేయుటంతోపాటు, అధికసిబ్బందిని, అక్రమ లాభాలను అరికట్టడంలోను సివిల్ సప్లయిస్ కమిషనర్ తగు చర్యలు తీసుకుంటారు. ప్రత్యేకమైన ఈ కార్యాలయం ఒకకేంద్రీకృతంగా పనిచేయడం ప్రారంభించింది. అత్యావసర వస్తువులుగా పరిగణించబడిన వస్తువులు ఇవి : ఆహార ధాన్యాలు, కిరసనాయిలు డీసెల్ నూనె, పంచదార, వనస్పతి నూనెలు, వస్త్రాలు, మందులు, పిల్లల ఆహారం [గడ్డపాలు మిన్నగునవి], సబ్బులు, అగ్గిపెట్టెలు, కాగితం స్టేషనరీ, సైకిల్ టైర్లు ట్యూబ్‌లు.

వీటిలో అగ్గిపెట్టెలు, సైకిల్ టైర్లు మాత్రం ఇటీవలే అత్యావసర వస్తువుల చట్టం క్రిందికి తీసుకొనిరాబడినవి. ధరల పరిస్థితిని ఎప్పటి కప్పుడు పరిశీలించే నిమిత్తం కమిషనర్ 'కంట్రోల్ రూమ్' సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతున్నది.

చిత్రజగత్తు



'ఫుట్‌పాత్ వుందో లేదో' వాదన అనవసరం. ఫుట్‌పాత్‌మీద నడవమన్నాను నడవండి! అంతే!!

కనబడుటలేదు

ఎం. బాలకృష్ణముదలియార్

వయస్సు 42 సం.లు. ఎత్తు 4 అ. 10 అం.లు. ఏదో చెంప మచ్చలు వున్నవాడు. కాంచీపురం కన్నికాస్టోర్సులో పనిచేయుచున్నాడు. కడపనుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్ళెను. ఇప్పటికిని కనబడుటలేదు. ఈయన ఆచూకిని దిగువ అడ్రసుకు తెలియజేసినవారికి తగు బహుమానము ఇవ్వబడును.

ఎం. సుబ్రమణ్య ముదలియార్, (కన్నికా జవుళి స్టోర్సు)
3, నంగుపుపేట, కంజీవరం. ఫోన్ నం. 29. మద్రాసు ఫోన్ నం. 37846.

'వియత్నాం రంగంలో జోక్యం ప్రమాదకరం'

వార్సారాజ్యాలకు రస్క్ హెచ్చరిక

వాషింగ్టన్, జులై 18 :—

వార్సాకూటమి రాజ్యాలు వియత్‌కాంగ్ దళాలకు సహాయంగా తమ సేనలను రంగంలో ప్రవేశపెట్టే పక్షంలో అతి తీవ్ర పరిస్థితి ఏర్పడగలదని అమెరికా విదేశాంగ మంత్రి డీన్‌రస్క్ హెచ్చరిక చేశారు.

ఉత్తర వియత్నాంకు సహాయంగా చైనా సాయుధ బలాలను తరలించే పక్షంలో అది కూడా తీవ్రపర్యవసానం కాగలదని అన్నారు.

గతరాత్రి రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైనా ఉత్తర వియత్నాంకు సైనిక సహాయం చేసే సూచనలు కనిపించడంలేదని అయితే ఇలాంటి వ్యవహారాలలో నిర్ణయించేది అమెరికా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలని రస్క్ వివరించారు.

భవిష్యత్తులో ఉత్తర వియత్నాంలో ఇతర ప్రధాన స్థావరాలపై అమెరికన్ విమానాలు దాడులు సాగించే అవకాశం లేదా అన్న ప్రశ్నకు రస్క్ సూటిగా సమాధానం యివ్వలేదు.

"దక్షిణ వియత్నాంను బలప్రయోగం ద్వారా శత్రుపక్షం వశపరచు కొనకుండా అవకాశం లేకుండా చేయడమే మా లక్ష్యం" అని అన్నారు డీన్ రస్క్.

ఇప్పటి పరిస్థితులలో వియత్నాం రంగంలో చైనా జోక్యం కలిగించుకునే అవకాశం లేదని తాను భావిస్తున్నానని చెప్పటయు పెకింగ్ సహాయం ఉత్తర వియత్నాం రైల్వేల పునర్నిర్మాణకు పరిమితం కావచ్చునని అన్నారు.

ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యత్వానికి ఇప్పటికీ అమెరికా వ్యతిరేకమని రస్క్ మరొకసారి స్పష్టం చేశారు. చైనా సభ్యత్వ విషయంలో పట్టువిడుపు ధోరణిలో వ్యవహరించాలని ఇటీవల ఫార్మోజాను దర్శించినప్పుడు చియాంకైషేక్‌తో తాను చెప్పినమాట నిజం కాదని రస్క్ వివరించారు.

పెకింగ్‌కుసభ్యత్వంకల్పించేనిమిత్తం ఫార్మోజాను సమితినుండి గెంటివేయడానికి తగిన మెజారిటీ రాజ్యాలు సమితిలో వున్నట్టు భావించడంలేదని రస్క్ వివరించారు.

యు. పి. విధాన సభలో అవిశ్వాస తీర్మానం ఓటమి

లక్నో, జులై 18 :— ఉత్తర ప్రదేశ్ విధాన సభలో యస్. యస్. పి. ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మానం వోటింగ్ తీసుకోకుండానే వీగిపోయింది. శుక్రవారంనాడు సెక్రటేరియట్‌లో ప్రభుత్వోద్యోగులపై లాఠీచార్జి జరిగిన సంఘటనపై ప్రతిపక్ష నాయకుడు ప్రతిపాదించిన అడ్జర్న్‌మెంట్ తీర్మానంపై కూడా చర్చ చాలా సేపటంగా వున్నది. యస్. యస్. పి. అవిశ్వాసతీర్మానం ఫలితంగా ఏర్పాటైన సమావేశాలు ప్రారంభమైన సభను చివరలో సభలో తీవ్ర వాగ్వివాదాలు జరిగినట్లు భావించారు. బందోబస్తు బల్లలు, శాసనసభ్యుల అరుపు, అధికార సభ్యులపై చర్చ వేగంగా ఫండులుగాని ఆమోదించారు.

ఏజంట్లు కావలెను

వ్యవసాయదార్లకు, వర్తకులకు శుభవార్త

కామధేను సూపర్ ఫాస్ఫేట్

మరియు "C" సల్ఫేట్ వాడి

మీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసికొనండి.

వివరములకు :

కామధేను బ్రాండ్ ట్రేడింగ్ కంపెనీ,

గెంబాన్ బజారు, సేలం జిల్లా, ఆత్మారాం సొన్సు & ఆర్. ఎస్. మద్రాస్ స్టేట్.

దయచేసి ఉత్తరము ఇంగ్లీషులో వ్రాయండి





యాత్రికులకు ప్రకటన

కాళహస్తిలో వేంచేసియుండు శ్రీ కాళహస్తీశ్వరస్వామి శ్రీజ్ఞానప్రసూనాంబికాదేవుల దర్శనము వేళలు ఉత్సవాల సౌకర్యార్థము —7—66 నుండి ఈ క్రింది విధముగా ఏర్పాటుచేసినది.

దర్శనము వేళలు: ఉదయం 7—00 నుండి రాత్రి 8—30 వరకు.

[మధ్యాహ్నం విరామములేదు]

కాళహస్తి [సం] పి. నాగిరెడ్డి,
13—7—66. పెయిడ్ ట్రస్టీ.

దండకారణ్య - బొలాంగిర్ - కిరిబురు రైల్వే ప్రాజెక్టులు

Tender Notice No. KB/66/66
Dated 14-7-66

కొత్తవలస — బైలదిల్లా న్యూరైల్వే లైన్ నిర్మాణం సందర్భమున అంబుగూడవద్దను సుందరపూర్ వద్దను స్పాన్ క్వార్టర్సుకు సర్వీస్ బిల్డింగులు వగైరాలకు ఇంటర్నల్ ఎలెక్ట్రికల్ ఇన్‌స్టలేషన్స్, ఎలెక్ట్రికల్ పోవర్ —హెడ్ మెయిన్స్ ఏర్పాటు చేయుటకు లైసెన్సుకలిగి అనుభవముగల ఎలెక్ట్రికల్ కంట్రాక్టర్లనుంచి నిర్ణీత ఫారములలో సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

టెండరుతో డిపాజిట్ చేయవలసిన
ధరావతు సొమ్ము రు. 1432
సెక్యూరిటీ డిపాజిట్ రు. 358

2. టెండర్లు 30—8—66 మ. 3 గం. వరకు తీసుకొనబడి అదేరోజు సా. 3—30 గం. కు దిగువ సంతకందారు ఆఫీసులో తెరువబడును.

3. టెండరు డాక్యుమెంట్లు రు. 10 లు [పది రూపాయలకు మాత్రం] రసీదు చూపించి 29—8—66 వరకు ఆఫీసు రోజులలో దిగువ సంతకందారు ఆఫీసునుంచి పొందవచ్చును. సదరు సొమ్ము స్వయముగా గాని పంపించు ద్వారాగాని వాల్తేరు ఆర్. ఎస్. రైల్వే (ప్రాజెక్ట్సు), డి. బి. కే. చీఫ్ కాషియరుకు చెల్లించవలెను. [ఈసొమ్ము వాపసు చేయబడదు.]

చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఇంజనీరు.
డి. బి. కే. రైల్వే (ప్రాజెక్ట్సు) వాల్తేరు, ఆర్. ఎస్.,

గృహ నిర్వహణలో చాకచక్యమే పరిపాలనలో కూడా

లండను, జూలై 18:— మొదటి ఆరు నెలల పరిపాలనలో ఇండియా ప్రధాని ఇందిరాగాంధి 'ఎంతమాత్రం తొణకలేదు—తొందరపడలేదు'— అని స్టేట్స్‌మన్ పత్రిక 'ఇందిర—ఆరునెలల ప్రభుత్వం' అనే శీర్షికతో వ్రాసిన సంపాదకీయంలో పేర్కొంది.

జనవరి 23వ తేదీన శ్రీమతి ఇందిర కొత్తమంత్రివర్గాన్ని నెలకొల్పింది. శ్రీమతి ఇందిరాగాంధి తండ్రిలో లేని ఒక గొప్ప గుణంవల్ల ప్రకాశించింది:— అది జాప్యం లేకుండా ఒక నిర్ణయానికి రావడమే!

ఆరుమాసాలక్రింద శ్రీమతి ఇందిరా భారతదేశానికి నాయకురాలుగా ఎన్నుకోబడింది. ఆ ఎన్నిక కేవలం ఒడిదుడుకుల ఎన్నిక అనే సంగతి అందరికీ తెలుసు. శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి హఠాత్తుగా మరణించడంవల్ల ఆయన స్థానానికి మరొకర్ని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. తాష్కెంటు ఒప్పందం తర్వాత రష్యా పాకిస్థాన్‌లతో చాలా సున్నితమైన స్నేహ మేర్పడిన సమయ మది.

ఉన్నటువంటి ఇది ఆర్థిక రీత్యా చాలా పెద్దసమయం. ఇతరదేశాలనుంచి వచ్చే సహాయాలను తిరిగి పొందేందుకు ప్రయత్నించవలసి వచ్చింది.

శ్రీమతి ఇందిరాగాంధి చేసినపని తిరిగి ఆ సహాయాలు లభించేలాగా చేయడం. పాకిస్థాన్ విషయంలో శ్రీమతి ఇందిర చాలా విశాలదృక్పథం ప్రదర్శించింది. కాని లోలోపల గట్టిపట్టుదల వుంది.

రూపాయి విలువ తగ్గించడం విషయంలో ఆమె సంకోచించలేదు. విచారణ వల్లా, నిర్ణయాలవల్లా లేచే ఆంతరంగిక సమస్యలపట్ల ఆమె ఎంతమాత్రం ఉదాసీనత ప్రదర్శించలేదు.

"ఇంటిని చకచక సర్దుకొనే గృహిణి నేర్పు ఈ తివ్విటితో ద్యోతకమైంది—" అని (పత్రిక) వ్యాఖ్య.

శ్రీ పరాభవనామ సంవత్సరం
అధిక శ్రావణ శుద్ధపాడ్యమి
1966 జులై 19, మంగళవారం
శుద్ధపాడ్యమి 6—57 వరకు
విదియ తె. 3—25 వరకు
పుష్యమి ఉ. 10—12 వరకు
వర్జ్యం:రా.9—38మొదలు11—04 వరకు

వాంఛామయ ప్రేమ

ప్రాణమయకోశమునందలి ప్రేమ అహంభావ పూరితము, వాంఛామయము అయిన పక్షంలో అట్టి ప్రేమ దివ్యప్రేమకు దోహదం చెయ్యజాలదు. ఎదుటినుండి ఏదేనియూ అపేక్షిస్తూ వుండడం దాని స్వభావం. అపేక్షించినది లభించకున్నా, లభించకున్నదని అనుకున్నా, శోకం, క్రోధం మొదలైన అవలక్షణాలకు అది ఆస్పదమై తుదకు నశించిపోతుంది. సాధకులు దీని కేమాత్రమూ చోటివ్వరాదు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

— 1966 జులై 19, మంగళవారం

మాస్కో యాత్ర జయాపజయాలు

వియత్నాం సమస్యా పరిష్కారానికై ప్రధాని ఇందిరాగాంధిచేసిన ప్రతిపాదనల పట్ల రష్యా ఏమాత్రమూ సుముఖత్వం చూపలేదనేది స్పష్టమైపోయింది. ఆమె మాస్కోలో జరిపిన మంతనాల అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో వీటి ప్రస్తావన ఏమీ లేదు. ఉత్తర వియత్నాంకు ఒప్పుదల కాని ఏ శాంతి ప్రయత్నాలనూ తాను బలపరుపజాలనని రష్యా ప్రధాని కొసిగిన్ విశదం చేశాడు. అనగా ఉత్తర వియత్నాం ఆమోదం వుంటే తప్ప అతడు జెనీవా మహాసభను తిరిగి సమావేశపరచే ప్రయత్నం చేయజాలడు.

ఉత్తర వియత్నాం శాంతిసంప్రతింపులకు గాక, ఎన్ని ఏండ్లు పట్టినా యుద్ధం కొనసాగించడానికే కృతనిశ్చయాన్నివెల్లడించింది. ఉత్తర వియత్నాంపై విమాన దాడులను విస్తరింప జెయ్యడం ఉత్తర వియత్నాం ప్రభుత్వపు రణోత్సాహాన్ని శిథిలపరచి శాంతి సంప్రతింపులకు లొంగదీసుకొని రాగలదని అమెరికా ఆశించింది. కాని, ఉత్తర వియత్నాం ప్రభుత్వం లొంగిరాకపోగా, మరింత రణోత్సాహం ప్రకటిస్తూ యుద్ధసన్నాహాలను తీవ్రతరం చేస్తున్నది. చైనా రష్యాల సహాయ సహకారాలు ఈ ప్రయత్నంలో దానికి ఉండగలవనే మాట నిశ్చయం.

యుద్ధంవిస్తరించి ప్రపంచ యుద్ధంగా పరిణమించగల ప్రమాదం ఇక్కడనేవున్నది. ప్రపంచయుద్ధంగా దీనిని పర్యవసింపజేయడం అమెరికా అభిమతమూ కాదు. ఉత్తర వియత్నాంను లొంగివచ్చేటట్లు చెయ్యడమే దాని పరమ లక్ష్యం. అది నెరవేరజాలని పరిస్థితులు పెంపొందే యెడల, అమెరికాచేసిన సాహసానికి దుష్ఫలితాలే ప్రాప్తించక తప్పవుకదా. ఇట్టి సన్నివేశంలో అమెరికా చేయవలసిన దేమిటి? యుద్ధం విస్తరించినా సరే లెక్కచెయ్యక విమానదాడుల నింకా కొనసాగించడమా, లేక విమానదాడులను నిలిపివేసి శాంతి ప్రయత్నాలు తగిన వాతావరణంలో కొనసాగడానికి తిరిగి కొంత అవకాశమివ్వడమా ?

ఉత్తర వియత్నాంకు ఇది కేవలం ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యగా తయారయింది. అమెరికా చేసే దాడులకు భయపడి శాంతి సంప్రతింపులకంగీకరించడం దానికి బొత్తిగా ఇష్టంలేని పని. చైనాకే కాక రష్యాకు కూడ ఇదే అభిప్రాయ మున్నట్లు నేటి సందర్భాలు విశదం చేస్తున్నాయి. అమెరికన్ విమానదాడులు పోనీ త్వరితగతిని ఉత్తర వియత్నాంను లొంగదీసుకొని రాగలిగేటట్లుంటే అది వేరుమాట. అది సిద్ధించే అవకాశం మృగ్యమైనప్పుడు, అమెరికా చేసే ఈ ప్రయత్నమంతా ప్రపంచ యుద్ధానికేదారితీస్తున్నట్లుకాదా?

కనుకనే, ఇప్పుడు మొట్టమొదటగా జరుగవలసినది యీ విమానదాడులను అమెరికా విరమించడమని శ్రీమతి ఇందిర సూచన చేయవలసి వచ్చింది. విమానదాడులు జరుగుతూ వుండగా కాక, విరమించబడినప్పుడే శాంతి ప్రయత్నాలు ఫలించడానికి యెక్కువ ఆస్కారముంటుందని ఆమె నిశ్చయం. అయితే, లోగడ రెండుసార్లు వీటిని విరమించినప్పుడు శాంతి సంప్రతింపులు ఏమి ఫలించాయని అమెరికా ప్రశ్నించవచ్చు. ఫలించక పోయినా ప్రయత్నాలు కొనసాగడానికైనా అవకాశ ముంటుంది. ఇప్పుడో ఆ ప్రయత్నాలకు కూడ అవకాశం లేదని కొసిగిన్ వైఖరి విశదం చేస్తున్నది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగి మరింతగా విస్తరించక తప్పదు.

ఈ పరిస్థితిలో విమాన దాడులను విరమించడం తన ప్రతిష్ఠకు భంగకరంగా అమెరికా భావించే యెడల ఎవరు చేయుగలిగేదీ ఏమీ లేదు. ఎల్ల శాంతి ప్రయత్నాలూ ప్రక్కకొదిగి, జరగవలసిన మారణ హోమమేదో అవ్యాహతంగా సాగిపోవలసినదే. శాంతిప్రియులంతా చేయునదిలేక ఊరక ఆ విలయ తాండవాన్ని చూస్తూ మిన్నకుండవలసినదే. వియత్నాం సమస్య పరిణామాలు తుదకు ఏదారిపట్టుతాయో ఇప్పు డెవ్వరూ చెప్పుకొనజాలరు.

వియత్నాం సమస్యపై రాయబారం ఈవిధంగావిఫలమైనా ఇతర విషయాలలో శ్రీమతి ఇందిరా గాంధి మాస్కో యాత్రాలక్ష్యాలు చాలవరకు సఫలమైనట్లే చెప్పుకోవచ్చు. అలీన విధానం పట్ల భారతదేశానికిగల నిష్ఠను గురించి సోవియట్ నాయకులలో పొడసూపిన అనుమానాలను శ్రీమతిఇందిర నివర్తింప జేయగలిగింది. పాకిస్థానుకు రష్యా ఆయుధాలు సరఫరా చెయ్యడానికి అంగీకరించిన దనే మాట నిజం కాదని తేలింది. తాష్కెంటు ఒప్పందాన్ని అమలు పరచడంలో భారతదేశం కనబరచిన చిత్తశుద్ధిని రష్యన్ నాయకులు గ్రహించగలిగారు. అయితే దీని ఫలితంగా పాకిస్థాన్ కూడ ఇట్టి చిత్తశుద్ధితో ప్రవర్తించేటట్లు చెయ్యడానికి రష్యా ఎంత వరకు ప్రయత్నం చేసి సాధించ గలదో చూడాలి.

అన్నిటికంటె ముఖ్యంగా ఆర్థిక రంగంలో రష్యన్ సహాయ సంపత్తులు సంపాదించే విషయమై శ్రీమతి ఇందిర మాస్కో యాత్ర విశేష ఫలప్రదాయిని అయిందని చెప్పక తప్పదు. భారతదేశపు పబ్లికు రంగంలోని పరిశ్రమలకు ప్రత్యేక సహాయ మందించి పబ్లికు రంగాన్ని బలపరచడానికి రష్యా ఉత్సాహం చూపింది. ప్లానింగు మంత్రి శ్రీ అశోకమెహతా ప్రభృతులచే దీనికి పూర్వరంగం ఇంతకుముందే సిద్ధం చేయబడింది. మన చతుర్థ పంచ వర్ష ప్రణాళికను విజయవంతం చెయ్యడంలో రష్యా నిర్వహించగల పాత్రకూడా అత్యంత విశిష్టమైనదే కాగలదు.

రాజవోలులో ఘరానా చోరీ

నెల్లూరు, జులై 18:— ఇక్కడికి 20 మైళ్ల దూరంలోగల ఆత్మకూరు తాలూకా రాజవోలు గ్రామంలో గత ఆదివారం రాత్రి డిటెక్టివ్ పద్ధతిలో దొంగతనం జరిగినట్లు ఆరోపించబడింది.

గత ఆదివారం రాత్రి ఆవూరికి ఒక టూరిస్టు వాన్‌లో సుమారు 30 మంది వ్యక్తులు సాయుధులై వచ్చినట్లు రాజవోలు వాస్తవ్యుడు శ్రీ చిట్టమోలు కృష్ణారెడ్డి ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారు తన సోదరుడు శ్రీ హరిశ్చంద్రరెడ్డి యింట్లో ప్రవేశించి ఇనప్పెట్టె తాళాలు ఇవ్వవలసినదిగా బెదిరిస్తూ కత్తిమొనను చూపించినట్లు, వారు మూడువేల రూపాయల విలువగల నగలను, నగదును తీసుకు పోయినట్లు శ్రీ కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో తెలియచేశారు. వెంటనే ఆ గ్రామస్థులంతా శ్రీ హరిశ్చంద్రరెడ్డి యింటివద్ద గుమికూడగా ఆ ముఠావాళ్ళు చేతిబాంబును విసిరి గ్రామస్థులను ఆందోళన పర్చినట్లు పేర్కొనబడింది. తర్వాత ఆ ముఠావాళ్ళు దొంగిలించిన సొమ్ముతో ఆ వాహనంలో వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలియగానే నెల్లూరు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. రత్నయ్య సంఘటన జరిగిన స్థలానికి సాయుధ రిజర్వు పోలీసులతో నేడు వెళ్లారు. [మ. వి.]

హైదరాబాద్, జులై 18:—ఆదిలాబాద్, కాగజ్‌నగర్, మెట్పల్లి ప్రాంతాలలోని అటవీ భూములలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను ప్రభుత్వం పరిరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది.

అసంగతానికీ హద్దులున్నాయి

శ్రీ హెచ్. వి. ఆర్. అయ్యంగార్

అది 1947 సెప్టెంబరులో ఢిల్లీలో జరిగిన విషయం. నేను సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి వచ్చాను. వాకిట్లో వృద్ధ సిక్కు గుంపు ఆగారు. అది ఒక తూర్పు పంజాబ్ కుటుంబం. కాందిశీకులుగా కదలివచ్చారు ఢిల్లీకి. 'సహాయాన్ని కొంచెం సహాయం కోరి వచ్చాం' అన్నారు.

నేను వెంటనే — మిమ్మల్ని పురానా ఖిల్లాలోవున్న కాందిశీకుల శిబిరానికి పంపగలను.. అన్నాను. అంటూనే పర్సుతీసి కొంత డబ్బు ఇవ్వబోయాను.

ఒక్కగది యిస్తేచాలు

ఆ పంజాబీయుడు వద్దన్నట్లు తల వూపాడు. అతడు సొమ్ము వద్దన్నాడు, శిబిరానికి వెళ్ళనన్నాడు. అతని కుటుంబం తలదాచుకోవడానికి ఒక్క గది ఇస్తే చాలన్నాడు. మా బంగళా ఆవరణలో నౌకర్ల గదులు కొన్ని ఖాళీవున్నాయని తెలిసి వచ్చానన్నాడు. 'నాకు కావలసింది ఒక్కగది— అంతకన్న ఏమీ అక్కర్లేదు' అన్నాడు.

అతడు అడిగినపద్ధతి నామనస్సును చాలా కదిపింది. ప్రతి కాందిశీకునిదీ ఒక విషాద గాథ! కాని ఇతని ధోరణిలో ఏదో హుందాతనం, గౌరవం కనిపించాయి.

పైగా అతడు షేక్‌పురానుంచి వచ్చానని చెప్పాడు.

దేశ విభజనతర్వాత ఎక్కడా జరగని ఘోర పరిస్థితులు జరిగాయి అక్కడ.

అంతకుముందు కొద్ది రోజులక్రిందట షేక్‌పురాలో డిప్యూటీ కమీషనర్ ఇంట్లో జరిగిన ఒక సమావేశం చటుక్కున నాకు స్ఫురణకు వచ్చింది. భారత, పాకిస్థాన్ ప్రధానులు, నాతో కలసి ఇద్దరు కార్యదర్శులు, డిప్యూటీ కమీషనర్ ఆసమావేశంలో పాల్గొనడము జరిగింది. ఆసమావేశం నామనస్సులో మాయని చిత్రంగా నిలిచిపోయింది.

లియాఖత్ అలీఖాన్ అతి మందంగా, మౌనంగా కూర్చుని వున్నాడు. నెహ్రూజీ ఎవరూ వూహించనంతటి విచార ముద్రతో వున్నారు. డిప్యూటీ కమీషనర్‌ను నెహ్రూజీ అనేక ప్రశ్నలు వేశారు. ఆయన ఏమంత ప్రమాదం జరిగింది? అన్నట్లుగా జవాబు లిస్తున్నాడు.

షేక్‌పురా సమావేశం

ఇండియా ప్రధాని ప్రశ్నకు సమాధానం చెబుతూ డిప్యూటీ కమీషనర్ — వందలాది హిందువులు, శిక్కులు ఒక ఇంట్లోకివెళ్ళి పాకిస్థాన్ మిలిటరీ దళంపైన కాల్పులు సాగించారు. చివరకు మిలిటరీ చేతిబాంబులు విసిరి చాలామందిని చంపారు—అన్నారు.

'అయితే ఈభవనంలో ఎన్ని ఆయుధాలు దొరికినాయి' అని నెహ్రూజీ ప్రశ్నించారు. ఏమీ దొరకలేదన్నాడు డిప్యూటీ కమీషనర్. ప్రజలు వీధుల్లో తిరగకూడదని ఆయన ఉత్తర్వు లిచ్చారట. ఇంతలో హిందూ శిక్కు గృహాలకు తగులబెట్టబడ్డాయి. ప్రజలు భయభ్రాంతులై బయటికి పరుగెత్తుకు వచ్చారట. అలారాగానే సాయుధ పోలీసు దళాలు వారిపైన కాల్పులు సాగించారట.

''ఎందుకని''? అని ప్రధాని నెహ్రూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వినబడనట్లుగా చూస్తూ 'వారు ఉత్తర్వులు ధిక్కరించారు గనుక' అన్నాడు డిప్యూటీ కమీషనర్.

నేను నాకారులో కూర్చుని ఈసంభాషణ అంతా విన్నాను. ఏవో సామాన్య విషయంగా ఆకమీషనర్ మాట్లాడుతున్నారు. నెహ్రూజీ ముఖంలో కసి విసిరి విషాదచ్ఛాయ కమ్ముకుంది. లియాఖత్ పెదవులు విప్పకుండా కూర్చున్నాడు.

తిరిగి కాందిశీకుల కథలోకి వద్దాం. నేను మా దొడ్లోవున్న రెండు గదులు వారికిచ్చాను. దాతార్య వారికి దొడ్లో కొంతభాగం ఇచ్చింది. కూరలు పండించడానికి — నీటికోసం ఒక పంపు వదిలింది.

గదిలోఉండి యిల్లుకొన్నారు

తర్వాత నాపనిలో నేను మునిగి వుండి, వారి విషయం ఎక్కువ ఆలోచించలేదు. ఒక రోజున — మాఇంట్లో రకరకాల పళ్ళూ, ఘుమ ఘుమలాడేవుల్లలూ వున్న ఒక పెద్ద గంప కనిపించింది. 'ఇవాళ దీపావళి పండుగ అని ఆపంజాబ్ గృహిణి పంపింది' అని మా ఆవిడ చెప్పింది. మేము వద్దన్నా వారు తీసుకుపోవడానికి ఒప్పుకోలేదు.

తర్వాత నాకు తెలిసింది, మా కుర్రవాడు చదువుకునే సెంటు కొలంబస్ స్కూలులోనే వాళ్ళబ్బాయి కూడా చదువుతున్నాడని, — వాళ్ళమ్మాయిని బరోడాలోవున్న బోర్డింగ్ స్కూలుకు పంపారట. తర్వాత కొన్నాళ్ళకు కల్కాజీలో ఇల్లు కొనుక్కొన్నారు. వెళుతూ మాకు ఎన్నో అభివందనలు అందించారు. 'మీ సహాయం మరువలేం' అంటూ వెళ్ళారు.

దేశ విభజన తర్వాత, హిందువులు, శిక్కులూ కలసి సుహృద్భావంతో కాలం గడపడమనేది భారతదేశ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. కట్టుబట్టలతో కాందిశీకులుగా కదలి వచ్చిన లక్షలాదిమంది ప్రజలు, ఘోర దారిద్ర్యంతో బాధపడుతున్నా, గొప్ప గొప్ప మందిరాలు వదిలి తలదాచుకోవడానికి నీడ దొరక్క బాధపడినా, వారెవరినీ అర్థించలేదు, యాచించలేదు.

వారిలో పేర్కొనతగ్గ త్యాగమూర్తులు కొందరున్నారు. మాంట్‌గోమరీ జిల్లానుంచి వచ్చిన సర్. దతార్‌సింగ్ చరిత్ర వినతగింది. ఆయన అంతులేని వ్యవసాయంగల పెద్దరైతు. జాతియమైన పశువుల అభివృద్ధికి చెందిన శాస్త్రాలలో నిపుణులు. లక్షల ధనం వుంది. అదంతాపోయి కాందిశీకుడుగా కదలివచ్చారు.

ఆయన కేంద్రప్రభుత్వ వ్యవసాయ శాఖలో చేరారు. పత్తి, నారపంటల అభివృద్ధి కార్యక్రమం ఆయన కిచ్చారు. దాంట్లో అమోఘమైన కృషిప్రారంభించాడు. ఒకరోజున నేనాయన్ని కలుసుకొన్నాను. 'అంత ఆస్తి వదిలివచ్చినందుకు మీరు విచారిస్తున్నారా?' అన్నాను. ఆయన వెంటనే ఇలా అన్నాడు. ''అయ్యంగార్, విచారిస్తే ఏమిటి లాభం, నాకూ మీకూ మరీ మాట్లాడితే ఎవరికీ తీరికలేదు. మనమంతా నవభారత నిర్మాణం చెయ్యాలి.'

దేవుడుచేసే తమాషాలు

దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు కొన్ని తమాషాలు చేస్తూవుంటాడు. పంజాబ్‌లో, వున్న ఈ శౌర్యవంతులైన ప్రజలలో కలహప్రియత్వం, అహంకారం కల్పించి వదిలాడు, అందువల్ల రాజకీయ కలహాలు తరుచు తలెత్తుతాయి. వారు ఉద్రేకాలలో పడుతూ వుంటారు. చండీఘర్ పంజాబ్‌కు రాజధానిగా వుండాలా, హరియానాకా? అన్న తగాదా దీనికి ఉదాహరణ.

భాషాప్రయుక్తమైన సరిహద్దులు నిర్ణయించుకోవడంతో దేశంలో మరి కొన్ని ప్రాంతాలలో కూడా స్పర్ధలు చెలరేగుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు విషయంలో మైసూరులో చాలా అసభ్యకరమైన విషయాలు జరుగుతున్నాయి. నేను మైసూరుకు చెందినవాణ్ణి. మహారాష్ట్రలో చాలాకాలం వున్నాను. ఉభయ రాష్ట్రాలలో ప్రజలంటే నాకెంతో ఇష్టం. కాని ఈతగాదావిషయం ఆలోచిస్తే ఎంతో జాలివేస్తుంది.

దేశాన్నిభాషాప్రయుక్తంగా రాష్ట్రాలక్రింద విభజన చెయ్యడమనేది రాజకీయంగా జరిగిన ఒక గొప్పతప్పు అని కొందరు వాదించవచ్చు. ఆవిషయం నేను అంగీకరిస్తాను. ఇలాంటి తగాదాలకూ, కష్టాలకూ తావులేకుండా దేశాన్ని పరిపాలనా సౌకర్యందృష్ట్యా విభజించివుంటే బాగుండేది.

అసందర్భానికి హద్దులు

ఒకవేళ అలా జరగడమంటూ వస్తే — దానికి చాలాకాలం వ్యవధికావాలి. ఈలోపల మనం స్పర్ధల్ని అసందర్భమైన పరిస్థితికి, అతి దారుణమైన ఫలితాలకూ పెంచుకు పోకూడదు.

ఇదివరలో మనం ఎదుర్కొన్న దారుణ పరిస్థితులదృష్ట్యా, ప్రస్తుతం మనం ఎదుర్కోవలసి వచ్చిన క్లిష్ట పరిస్థితులదృష్ట్యా, ప్రధాని ఇందిరాగాంధి సరిగా వర్ణించినట్లు, ముందు ఎదుర్కోవలసిన భీకర సమస్యలదృష్ట్యా మనం కొంత విచక్షణాశక్తిని ఉపయోగించి, ఈతక్కరలేని తగవులను రూపుమాపి, సమైక్యం వ్యక్తమయేటట్లు చేయగలమా? సబబుతవాదానికి కూడా కొన్ని హద్దులున్నాయి.

రూపాయి విలువ తగ్గింపునకు విరుగుడుగా తగిన చర్యలు

ప్రభుత్వానికి జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ విజ్ఞప్తి

బెంగుళూరు, జులై 18:— రూపాయి మారకంరేటువిలువ తగ్గింపువల్ల ఉత్పన్నమైన విషమ పరిణామాలను నిర్వీర్యం మొనరించి, తదనుప్రాప్త అధికతర ప్రయోజనములనుపూర్తిగా సొమ్ము చేసుకొనుటకు వీలుగా ఐ. ఎన్. టి. యు. సి. కార్యనిర్వాహకవర్గంవారు ప్రభుత్వానికి నేడు 11 సూచనలను చేశారు.

రూపాయిమారకం విలువ తగ్గింపు కొంత కాలంపాటు అమలులో ఉండకతప్పదని,దానికి సిద్ధపడి మనం కొన్ని చర్యలను గైకొనవలసి ఉంటుందని సోమవారంనాడు 43వ సాధారణ సమితి సమావేశంలోయీ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ పేర్కొనబడింది.

పై తీర్మానంలో యీక్రింది సూచనలు చేయబడినవి. లోటుదారీ ఆర్థిక విధానానికి స్వస్తి చెప్పడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం పరిపాలనా సంస్కరణ సంఘ నివేదికకు త్వరలో తుదిరూపం యివ్వడం, సమగ్రనివేదిక అందడం ఆలస్యమైతే తాత్కాలిక సిఫార్సులను అమలు చేయడం, వర్తక, పారిశ్రామిక, ప్రభుత్వప్రజా రంగాలలో క్రమశిక్షణను అమలు జరపడం, వ్యవసాయక ఉత్పత్తి ప్రధానంగా, ఆహారధాన్యోత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం యివ్వడం, వ్యవసాయ కార్యక్రమాలకు బ్యాంకులనుండిపుష్కలంగా సహాయం లభింపజేయడం, ప్రస్తుతం పనిచేయుచున్న అన్ని పారిశ్రామిక సంస్థల ఉత్పత్తిశక్తినిగరిష్ఠ పరిమితికి ఉపయోగించడం, విదేశీ సహాయంపట్లవైఖరిని మార్చుకొనడం, అత్యవసర వస్తువుల ధరలను స్థిరీకరించడం, అన్నిరంగాలలోనూ ఉత్పత్తిని, నిర్వహణ పాటవాన్ని పెంచడం.

ధరల పెరుగుదలను స్తంభింప చేయకుండా జీతాల పెంపుదలను స్తంభింప చేయడంచాలా అక్రమమని, ఆచరణ సాధ్యంకానిదని వారు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వము, యజమానులుకూడ అన్ని కేంద్రాలలోనూ సబ్సిడీ చౌకధరల దుకాణాలను ప్రారంభించడానికి తక్షణ చర్యలు గైకొనవలసిందిగా వీరు సూచించారు.

దేశవ్యాప్తంగా కార్మికుల స్థితిగతులను కూలంకషంగా పరిశీలించు నిమిత్తం, రాష్ట్రపతి ఒక సంఘాన్ని నియమించగలరను సూచన పట్ల వీరు హర్షం వెలిబుచ్చారు.

విద్యుచ్ఛక్తి కొరతవల్ల,ముడిసరుకుకొరతవల్ల, కార్మికులను పనులనుండి తగ్గించడంవల్ల, ఫ్యాక్టరీలను మూసివేయడంవల్ల ఉత్పన్నమైన విషమపరిస్థితులపట్ల వీరు తమ ఆందోళనను వ్యక్తపరిచారు. ఈ అనర్థాలన్నీ యజమానుల అసమర్థతవల్లనే సంప్రాప్తములైనవని వారు అభిప్రాయపడ్డారు. ఈ విపరీత పరిస్థితులకు ప్రతిక్రియ ఆలోచించవలసిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించవలసిందిగాకూడా వీరుకోరారు. యజమానివర్గాల చేతకాని తనంవల్ల నష్టపడి, మూసివేయబడుచున్న పారిశ్రామిక సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనికూడా వీరు సూచించారు.

ప్రావిడెంటుఫండులోని కొంత భాగాన్ని పెన్షన్‌గా మార్చవలెనను ప్రభుత్వ సూచనను ప్రస్తావిస్తూ, యిందుకు కార్మికులెల్లరు సుముఖంగా లేరనీ ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయానికి రావలసిఉంటుందనీ సూచించారు.

'అక్రమబంద్' ఉద్యమాలలోను, సమ్మెలలోనూ పాల్గొనవలదని వారు కార్మిక వర్గాలకు ఒక విజ్ఞప్తిచేశారు.

ప్రేమకూ పెళ్లికీ ఆరునెలల గడువుండాలి

లండను, జులై 18:— మొదటిచూపులో పెళ్లిళ్ళు, రెండోవత్సరంలో పెళ్లిళ్ళు,— ఇలా ఎన్నెన్నో విధాల పెళ్ళిళ్ళు జరగడం, అవి అల్పకాలంవుండక, తెగిపోవడం సంభవిస్తోందీ కాలంలో.

దీన్నిగమనించి బ్రిటిష్‌న్యాయవాదిసంఘంవారు ఒక సలహాయిచ్చారు. పెళ్ళాడటం మంచిదే! కాని ఆ నిర్ణయానికి వచ్చినతర్వాత, ఒక్క ఆరు నెలలు ఆగండి. అలాటివారంతావచ్చి రిజిష్టరులో సంతకం చెయ్యండి. తర్వాత సంగతి ఆలోచిద్దాం—అని వారి సలహా!

వాతావరణం

మద్రాసు, జులై 18:— తెలంగాణా, కేరళ, మైసూరు కోస్తా అంతటా వర్షాలు, ఉరుములతోకూడిన జల్లులు పడినవి. ఆంధ్రప్రదేశ్‌కోస్తా, అరేబియన్ సముద్రం దీవులలో సుమారుగా వర్షాలు పడినవి. మద్రాసు రాష్ట్రంలో వాతావరణం పొడిగావున్నది.

19వ తేదీ సాయంత్రం వరకు వాతావరణ సూచన: కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, మైసూరు కోస్తా అంతటా వర్షాలు, ఉరుములతోకూడిన జల్లులు పడవచ్చు. రాయలసీమ, మద్రాసు ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు కురవవచ్చు.

ఆయువు గట్టిదైతే అగ్నికూడా ఏం చెయ్యదు

సైగాన్, జులై 18:—ఆదమ్సు అనేఅమెరికన్ పైలాటుకు రెండుసార్లు ఉత్తర వియత్నాంలో ఫిరంగి కాల్పులకు గురిఅయినా సురక్షితంగా బ్రతికి బయట పడ్డాడు.

హైఫాంగ్ నూనె గనుల మీద బాంబులు కురిపిస్తుండగా అతని విమానం పైన విమాన విధ్వంసక శతఘ్నులు పేల్చబడ్డాయి. అయినా చావుతప్పించుకొన్నాడు. దెబ్బతిన్న విమానాన్నివెళ్లగా ప్రక్కనున్న ప్రదేశానికితీసుకు వెళ్లాడు.

తీరా అక్కడకువెళితే, ప్రక్కనున్న గ్రామంనుండి తూటాల వర్షం కురిసింది. అప్పుడు ఇతర అమెరికన్‌విమానాలకు రేడియో సందేశం పంపాడు. ఇంతలో రక్షణ విమానంవచ్చి అతణ్ణి కాపాడింది.

అంతకుముందు ఇలాగే నూనెగనుల మీద బాంబులు విసరబోయి, దెబ్బతిని, ఒక తోయలోపడ్డాడు. కాని ఆయువు గట్టిగానే వుంది.

విద్యార్థుల కోపోద్రేకం వాన వర్షాలు

ధన్బాద్,జులై 18:—బియూర్ గ్రామంలో ఒక సినిమాహాలుమీద కొందరువిద్యార్థులు దద్దరిల్లి ఎంతో బీభత్సంకల్పించారు తెర తగలబెట్టారు. కుర్చీలు విరగగొట్టారు హాలు యజమానిదారు పారిపోయారు.

ధన్బాద్ డిప్యూటీ పోలీసు కమీషనర్, వెళ్ళి ఆ దృశ్యంచూశారు. ఈ అల్లరిలో పన్నెండుమంది పోలీసులు, ఎనిమిదిమంది సినిమాహాలు సిబ్బందికి చెందినవారు, అగ్ని మాపక దళానికి చెందినవారు నలుగురు, చాలామంది ప్రజలు విద్యార్థులు విసిరిన రాళ్లవల్ల దెబ్బలు తిన్నారు.

విద్యార్థులు ఆపివేటలో పెట్రోలుతీసుకొని సినిమాహాలులో తెరకు నిప్పంటించారు. అగ్నిమాపకదళం వారు ఆర్పడానికి వెడితే వారి మీద రాళ్ల వర్షం కురిపించారు.

అసలీ అల్లరి ప్రారంభం కావడానికి కారణం అధికారులు అందించిన భోగట్టాలో ఇలావుంది. సింద్రిలోని కాలేజీ విద్యార్థులుకొందరు సినిమాహాలుకువెళ్ళి స్త్రీల కోసం ప్రత్యేకించినసీట్లలో కూర్చున్నారట. స్త్రీలు దానికి అడ్డుపెట్టారు.సీట్లు వదలి వెళ్లమన్నారు.

దానితో గందరగోళం ప్రారంభమైంది. హాలు యజమానులు పోలీసులను పిలిపించారు.వారువచ్చిముగ్గురువిద్యార్థుల్నిఅరెస్టుచేశారు.ఈవిషయంసింద్రికాలేజీకితెలిసింది. 400 మంది విద్యార్థులువచ్చి హాలుమీద పడ్డారు.దానితో బీభత్సం ప్రారంభమైంది. తర్వాతసాయుధపోలీసుదళం వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టింది.

గ్రహబలం

20—7—66 బుధ వారము

ఉదయం: కళా, సాహిత్య సంబంధమైన కృషులకు సంఘ కార్యాలకు వ్యాపార పెట్టుబడులకుఅనుకూలం.సాయంత్రం. క్రొత్త వారి పరిచయ స్నేహాలకు సహాయ మపేక్షించుటకు మంచిది. కాని, పెట్టుబడుల రూపంలో ధనం వినియోగించుటకు సమయంకాదు—ప్రయాణాలుఅనుకూలించవు.

మేషం:—మెరిసేదంతా మేలిమి కాదు. క్షణికానికి లోనై మోసాలకు గురికావద్దు.వృత్తి ధనాదాయ మార్గాలలో లభించినఅవకాశం వినియోగించుకొని తృప్తిపడటం మంచిది. జూదంవంటివ్యాపారాలలోఅత్యాశకుపోవద్దు.

వృషభం:— చిత్తం స్థిరంగా ఉండదు.వృత్తికి సంబంధించిన పనులేవీ ఉత్సాహంగా ముందుకు సాగవు. కుటుంబ విషయాలలో, అశాంతికారణాలు, అసౌఖ్యసూచనలు కనుపిస్తవి. ఇబ్బందులంటూ జరుగవు. ఓర్పు అవసరం.

మిథునం:—ఆలోచనలు అందివస్తవి. అవసరముకు తగినసహాయం లభిస్తుంది. బంధుమిత్రులవల్ల శుభవార్తలందుతవి. వృత్తిలో శ్రమకు తగ్గ ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి.

కర్కాటకం:—మామూలుకు మించిన శ్రమ కనుపిస్తుంది. ఆవేశాలకులోను కావద్దు. వృత్తి వ్యాపారాదులందు, విసుగుదల తోస్తుంది. ఉపయోగం కనుపించదు. కుటుంబ ఖర్చులను ఏదోవిధంగా సర్దుబాటుచేసుకొంటారు.

లేఖలు

మంటాడ - మేడూరు రోడ్డు

ఆర్యా, కృష్ణాజిల్లా 9 వ నెంబరు జాతీయ రహదారి విజయవాడ—మచిలీపట్నంశాఖలో మంటాడ నుండి మేడూరుకు యేడుమైళ్ళ కంకరరస్తా వున్నది. ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌వారి బస్సులు విజయవాడ, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నములనుండి రోజుకు నలుబదిసార్లు యీ మంటాడ—మేడూరు రోడ్డుమీద తిరుగుచున్నవి. సుమారు అయిదులక్షల రూప్యములు వెచ్చించి విజయవాడ—హైదరాబాదు పాలసరఫరాపథకముక్రింద మేడూరువద్ద పాల శీతలకేంద్రమును ప్రభుత్వమువారు నిర్మించినారు. యంత్రసామగ్రియు వచ్చినది. కాని, రోడ్డు బాగుండకపోవుటచే యంత్రములు బిగించుటగాని, శీతలకేంద్రము పనిచేయుటగాని జరుగలేదు. రోడ్డు బాగుండనందున ప్రభుత్వ బస్సులు చెడిపోవుచున్నవి. ప్రయాణీకులు యిబ్బందిపడుచున్నారు.

దాదాపు ఆరువేలమంది ఈ రోడ్డుకు సమీపమున నున్న సుమారు 25 గ్రామముల వారు యిప్పుడు బండ్లలో, రాలితో చెరకును పంచదార మిల్లులకు తోలుచున్నారు. ఆ బండ్లవల్లనే రోడ్లు తెగుటకు, పూటలు, ఇరుసులు విరుగుటకు మున్నగు ఇక్కట్లవల్ల చెరకు రైతులు, బండ్లవారు శారీరక, ఆర్థికబాధలకు లోనగుచున్నారు. తారీయజమానులును అంతే. మేడూరు, కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాలలకు వెళ్ళు విద్యార్థులును వర్షాకాలములో మరికొంత బాధలు ప్రయాసపడుచున్నారు.

కంకరతో బాగుచేయుస్తే మరుసంవత్సరమునకే మరలరోడ్డు అధ్వాన్నస్థితికి వచ్చుచున్నది. కనుక ప్రభుత్వమువారు ఈ రోడ్డును హైవేస్‌రోడ్డుగా తీసుకొని చెరకుసెస్సు, యితరధనమునూ వెచ్చించి వెడల్పుచేయించి పేరంకిలాకునూ,మేడూరువద్దనున్న వంతెననూ వెడల్పుచేయించి పక్కా సిమెంటురోడ్డు వేయించినచో ప్రభుత్వ పథకములు సరిగా సాగి లాభముండగలదు. రైతులునూ యితర ప్రజలునూ వ్యవసాయప్రయాసలకు లోనుగాకుండురు. ప్రభుత్వం యిప్పటికైనా పైవిధంగా చేయగలదని ఆశిస్తున్నాను.

సుందర సూర్యనారాయణ,
మేడూరు.

చౌకడిపోలలో సరుకు ప్రజలకు అందేలాగు చేయాలి

ఆర్యా, చిలకలూరిపేట మునిసిపల్ ఏరియాలో 4 పెద్దస్టోర్లు, 6 చౌకడిపోలు వున్నవి. యిప్పటికి ఈ చౌకడిపోలు చేసే సహాయకార్యక్రమంవల్ల ప్రజలకుయేమియు వుపయోగము కనుపడుటలేదు. సక్రమమైన సేల్ జరుగుటలేదు. అందుకుతోడు నిత్యజీవిత వస్తువుధరలు ఆకాశం అంటుతున్నవి. మధ్య తరగతిప్రజలు కార్మికప్రజల జీవితం కష్టదుర్భరమై పోతున్నది. గాన పై అధికారులు వెంటనే తగుచర్య తీసికొని ఈ గ్రామములో వున్న 10 స్టోర్లలోవున్న సరుకులు ప్రజలకు కంట్రోలురేటుకు అందేటట్లుచూచి, ఇప్పటి సరుకులు బ్లాక్‌మార్కెట్టులో పడకుండ తగుజాగ్రత్త వహించగలందులకు మిక్కిలిగా కోరుచూ ఈ విన్నపం చేయుచున్నది.

సౌదాగిరి బాబులాల్,
చిలకలూరిపేట.

తపాలా అసౌకర్యాలు

ఆర్యా, గత ఇరవై రోజులనుంచి స్థానికంగా వీ పోస్టుఆఫీసులోను ''ఇన్‌లాండు కవర్లు'' దొరకడం లేదు.

గత నెల రోజులనుంచీ అమలాపురంనుంచి బయటకు పోయే టెలిగ్రాఫ్‌లైన్లు సరిగాపని చేయనందున వచ్చే, పోయే టెలిగ్రాములు వేలాదిగా మామూలు టపాలలో కొంత ఆలస్యముగా చేరుచున్నవి. దానివల్ల ప్రజలకు ఎంత అసౌకర్యమోఊహించుకోగలరు. కావున వెంటనే అధికారులు పరిశీలించి, తగుచర్య ఏర్పాట్లు గావించుట అవసరము.

గుమ్మిడిదల సుబ్బారావు,
అమలాపురము.

సింహం:—ఆటంకాలు తొలగి, ఆలోచనలకు మార్గం, ఖర్చులకు కావలసిధనం, మిత్ర సహాయం కార్యసిద్ధి, గౌరవధనలాభములు సమకూరుతవి.

కన్య:—క్రొత్తదారులు అంతగా కొనసాగవు. వృత్తి వ్యాపారాదులందు ఎదురుచూచని ఆటంకాలు సంభవిస్తవి. నమ్మినవారి వల్ల కష్టనష్టాలు ఏవీ జరుగవు.

తుల:—యత్నకార్యానుకూలం— మిత్రసహాయం లాభదాయకమైన ప్రయాణం, వ్యాపార వ్యవహారాల్లో జయము. గౌరవము లభిస్తవి.

వృశ్చికం:—పరిస్థితులు అనుకూలించి తలచిన పనులన్నీ సంతృప్తికరంగా నెరవేరుతవి.ఏదో విధముగ డబ్బు సమయంలో చేతికంది మనశ్శాంతి లభిస్తుంది. వృత్తికిసంబంధించిన కృషిలో ప్రోత్సాహం, ప్రయోజనం సమకూరుతవి.

ధనుస్సు:—వృత్తి వ్యాపారాల్లో ఎదురుచూడని మార్పులు సంభవించి ఆలోచనలకు, అనుమానాలకు దారితీస్తవి. ప్రతివిషయాన్ని మిగుల యోచించి నిర్ణయానికి రావలసి ఉంటుంది.ప్రయాణాలనుగూర్చి తొందరపడవద్దు.

మకరం:—అనుకూలమైన దినంకాదు. వృథా కలహాలు,ఖర్చులు సంభవిస్తవి. నమ్మినవారి వల్ల లేనిపోని శ్రమకులోనుకావలసివస్తుంది.

కుంభం:—శ్రమఓర్పులు ఇనుమడించి, కార్య సిద్ధి,గౌరవధనలాభములు సమకూరుతవి. బంధుమిత్రుల ఆదరణలభిస్తుంది.

మీనం:—కొంచెం వ్యయప్రయాసలకు తట్టుకోవలసివస్తుంది. కార్యరంగంలో సమర్థత రాణించి.జయము,లాభము సమకూరుతవి. సమయంలో మంచిస్నేహం,సహాయం లభిస్తవి.

గిరీశం

ఆహారోత్పత్తి పెంచనిచో తీవ్ర క్షామ ప్రమాదం

వెనుకబడినదేశాలకు అమెరికా వ్యవసాయమంత్రి ఫ్రీమన్ హెచ్చరిక

లండన్, జూలై 17:— అమెరికా వ్యవసాయమంత్రి శ్రీ ఆర్విల్లీ ఫ్రీమన్ భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఆహార పరిస్థితిపై ఆయాదేశ ప్రభుత్వాలతో చర్చలు జరిపిన అనంతరం తిరిగి వాషింగ్టన్ వెడుతూ నేడిక్కడ ఆగారు. శ్రీ ఫ్రీమన్ రేపు యిక్కడనుండి వాషింగ్టన్ వెడతారు.

లండన్ విమానాశ్రయంలో పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ శ్రీ ఫ్రీమన్ యిలా అన్నారు:

"ఆకలిని నిరోధించడానికి తలపెట్టబడిన మహా సంగ్రామంలో ప్రథమ సైనికుడుగా నేను భారతదేశానికి వెళ్లాను. యీయాద్వారతాన్ని కబళించనున్న ఆహారక్షామ నిరోధానికి అమెరికా ప్రభుత్వం సప్లయి చేయుచున్న ఆహారధాన్యాలు ఎలా వినియోగించ బడుతున్నదీ తెలుసుకోవడమే నాయీ పర్యటన ప్రధాన లక్ష్యం. భారతదేశంలో గత 50 ఏళ్లలో యింతటి ఆహారక్షామ మెన్నడూ సంభవించలేదు. అమెరికా యిప్పటి కప్పుడే 80 లక్షలటన్నులఆహార ధాన్యాలను ఇండియాకు సప్లయి చేసింది. ఈ ధాన్యాలు 8 కోట్లమందికి సరిపోతవి.

భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు వ్యవసాయ కోత్పత్తిని త్వరితగతిని పెంచకపోతే మహా క్షామం తప్పదు. అయితే యీ కటోర సత్యాన్ని వెనుకబడిన దేశాలు అంతగా గుర్తించినట్లు కనుపడదు. జనాభా యిలా పెరిగిపోతూ, ఆహార ధాన్యోత్పత్తి పెరగక పోతే అనతిదూర భవిష్యత్తులో జనం అన్నంలేక మలమల మాడి చావక తప్పదు. అయితే యీ మూడు దేశాలు పరిస్థితుల తీవ్రతర విషయాన్ని గుర్తించి, వ్యవహరించ పూనుకోవడం నాకు ఎంతో ధైర్యాన్ని, శాంతో షాన్ని కలిగించింది."

అమ్మ మాటకోసం న్యాయవాద వృత్తి విరమించాను

అహమ్మదాబాద్, జూలై 18:— శ్రీ నిమన్‌భాయి మెయిన్‌భాయి గుజరాతు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గుజరాత్ క్లబ్ ఈయనకు చేసిన సన్మాన సందర్భంలో మాట్లాడుతూ "మా అమ్మమాట కాదనలేక, నేను న్యాయవాద వృత్తి మాని జడ్జి నయ్యాను" అన్నారు.

ప్రజల అవస్థల నాధారం చేసుకొని న్యాయవాదులు సొమ్ము సంపాదిస్తారు. కనుక ఆ వృత్తి వదలమని మా అమ్మవాదం. ఆమె సిద్ధాంతం నేను అంగీకరించకపోయినా ఆవిడమాట జవదాటి కూడదని న్యాయవాద వృత్తి మాని, న్యాయమూర్తి పదవికి వచ్చాను. నాకు న్యాయవాద వృత్తిమీద గౌరవం ఏంతమాత్రం పోలేదు — అన్నా రాయన.

హనుమకొండ చౌరస్తావద్ద వివాదంలో ఇరువర్గాల రాజీ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

వరంగల్, జూలై 18:— హనుమకొండ చౌరస్తావద్ద శ్మశానానికి సంబంధించిన వివాదంలో ఇరువర్గాలకు నేటి ఉదయం జిల్లా కలెక్టరు సమక్షంలో రాజీ కుదిరింది. శ్మశానంలో ప్రవేశించకుండా ఉండడానికి, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయడానికి, ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించడానికి ఉభయ వర్గాలు అంగీకరించాయి.

లాఠీప్రయోగంవార్త నిరాధారం

హైదరాబాద్, జూలై 18:— జూలై 17 వ తేదీన కొద్దిగా లాఠీ ప్రయోగం చేశారని వెలువడిన వార్తలు నిజంకాదని అధికారవర్గాలు నేడు ఇక్కడ ఖండించాయి. వరంగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంటు నుంచి వార్తలు అందినవి. నిన్న మధ్యాహ్నానికి హనుమకొండలో పరిస్థితి ప్రశాంతంగా వున్నదనీ, చౌరస్తా సమీపంలోని షాపు కొన్ని తప్ప మిగిలిన దుకాణాలన్నీ తెరువబడినవనీ పోలీసు ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఒకరు ఇక్కడ వివరించారు.

కేంద్ర ఋణ సేకరణ ప్రారంభం

బొంబాయి, జూలై 18:— 260 కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఋణాల సేకరణ నేటి నుండి ప్రారంభమైంది. ఇందులో ఒక ఋణం కాలపరిమితి అయిదు సంవత్సరాలు. మరొకదాని కాలపరిమితి 25 సంవత్సరాలు.

మూడు రోజులపాటు ఋణ సేకరణకొనసాగుతుంది. 1971 నాటికి వ్యవధి పూర్తి అయ్యే ఋణానికి వడ్డీ రేటు 4—శాతం, 1991 నాటికి చెల్లించవలసిన ఋణానికి మాత్రం 5—శాతం వడ్డీవుంటుంది.

దేశవ్యాప్తంగా గల రిజర్వు బ్యాంకు, స్టేట్ బ్యాంక్ బ్రాంచీలలో ఋణపత్రాల అమ్మకం జరుగుతుంది.

నవంబర్‌లో అయూబ్ బ్రిటన్ పర్యటన

లండన్, జూలై 18:— పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ నవంబరు 17వ తేదీ నుంచి పదిరోజులపాటు బ్రిటన్‌లో పర్యటించగలరని బకింగ్‌హామ్ పాలెస్‌నుండి ప్రకటన వెలువడింది.

ఎలిజబెత్‌రాణి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రెసిడెంట్ అయూబ్ బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు.

1963లోనే పాక్ ప్రెసిడెంట్ బ్రిటన్‌ను సందర్శించవలసివున్నది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మృతిఫలితంగా ఆయన పర్యటన వాయిదాపడింది. తిరిగి 1965 లో అయూబ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లుచేశారు. అదీ వాయిదాపడింది.

మంత్రుల రాజీనామా

(1 వ పేజీ తరువాయి)

భారీఎత్తున మార్పిడులు చేయడంజరిగినందున ఎందరో మంత్రులు రాజీనామా ఇచ్చినట్లు తెలుస్తున్నది. కనుక ఈ పరిస్థితిపై కాంగ్రెస్ కార్యవర్గం తప్పక పరిశీలించే అవకాశం కానవస్తున్నది.

రూపాయి మారకంవిలువ తగ్గింపు, దాని ఫలితంగా ఏర్పడిన ఆర్థికపరిస్థితిని — వీటిని గురించి ప్రధానంగా పరిశీలించే నిమిత్తం కాంగ్రెస్‌కార్యవర్గం రేపు ఇక్కడ సమావేశం కానున్నది.

ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురి, ప్లానింగ్‌మంత్రి శ్రీ అశోకమెహతా, మాజీ ఆర్థికమంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానితో సమావేశం జరిపేనిమిత్తం ఇక్కడి కిప్పటిన రాష్ట్రాల ముఖ్యమంత్రులనుకూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

సెప్టెంబరులో జరపా లనుకొంటున్న ఎ. ఐ. సి. సి. సమావేశాన్ని ఎక్కడ జరపవలసినదీ కూడా కార్యవర్గం రేపటిసమావేశంలో నిర్ణయిస్తుంది.

ఢిల్లీకి శ్రీ సంజీవరెడ్డి, ముఖ్యమంత్రులపయనం

హైదరాబాద్, జూలై 18:— ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, కేంద్రమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి నేడు విరావిల్ విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య, శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావులు కూడా ఢిల్లీకి వెళ్లారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ జగం పేట విమానాశ్రయం మీదుగా ఢిల్లీకివెళ్లారు.



కూచిపూడి కళాకారుడు శ్రీ చింతాకృష్ణమూర్తి సన్మానానికి సమాధానం చెపుతున్న దృశ్యం. చిత్రంలో ఇతరులు [ఎడమనుంచి] శ్రీయుతులు పాతూరి మధుసూదనరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, పసల సూర్యచంద్రరావు, జమ్మలమడక మాధవరామశర్మ

ఉత్తమ కళాకారులను ప్రతియేటా అకాడమీ గౌరవించాలి

విజయవాడ సంగీత సభలో శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 17:— ప్రతిసంవత్సరం ప్రసిద్ధులైన కళాకారులను, సన్మానించే సుసం ప్రదాయాన్నిఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు ప్రారంభించడం ముదావహమైన విషయమనీ ఈ పద్ధతిని తప్పక ప్రతిసంవత్సరము పాటించవలెననీ శాసనమండలి అధ్యక్షుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య నేటి సాయంత్రం ఇక్కడ సూచించారు.

సంగీత నాటక అకాడమీ శ్రీ చింతా కృష్ణమూర్తికి 'భరతనాట్య కళా ప్రపూర్ణ', శ్రీ పాతూరిమధుసూదనరావుగారికి హరికథా గానకళాప్రపూర్ణ బిరుదులు ఇచ్చి గౌరవించిన సందర్భంగా శ్రీ విజయదుర్గా సంగీత విద్వత్సభ వారు నేడు సన్మానంచేశారు. ఈ సన్మానానికి శ్రీ బ్రహ్మయ్య నిర్వహించారు. శ్రీ వ్యరా గోపాలకృష్ణయ్యగారిఇంట్లో జరిగిన ఈసన్మాన సభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ పసలసూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంలో విద్వత్సభవారు శ్రీసూర్యచంద్రరావు శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయినందుకు స్వాగతపత్రం సమర్పించి సన్మానించారు. ముఖ్యఅతిథులకు శ్రీ వ్యరా గోపాలకృష్ణయ్య స్వాగతంచెప్పారు. శ్రీ మాజేటి రామమోహనరావు పూలమాలలు వేశారు. శ్రీ శిష్ట్లా రాజశేఖరం సన్మాన పత్రాలు చదివారు. సన్మానితులకు పట్టు వస్త్రములు, శాలువలు ఇచ్చి సత్కరించారు.

శ్రీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, ఏ దేశంయొక్క ప్రగతి అయినా ఆ దేశంలోని కళాకారులవిశిష్టతపైన ఆధారపడి వుంటుందని అన్నారు. కళ సమాజానికి వికాసదాయకమని అన్నారు. అకాడమీ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మధుసూదనరావు లను సన్మానించడం తన్ను తానుగౌరవించు కోవడంగాభావిస్తున్నాననిఆయన అన్నారు. వారు ఆయా కళలకు సుస్థిరత్వంచేకూర్చి నారని ప్రశంసించారు.

శ్రీ జమ్మలమడక మాధవరామశర్మ ప్రభృతులు సన్మానితులను అభినందిస్తూ ప్రసంగించారు. శ్రీ మాధవరామశర్మగారిని కూడా సభవారు సన్మానించారు.

శ్రీ బ్రహ్మయ్య తనప్రసంగంలో తనకు సమర్పించిన సన్మానపత్రంలో విద్వత్‌భవారు అన్నా అని సంబోధించి నందుకు కృతజ్ఞత తెలిపారు. 'గురువు' అని అనడంతనకు ఇష్టం లేని విషయమనీ, గురుశిష్యులకు షష్టాష్టకం తప్పదనీ ఆయన వివరించారు.

'కళాప్రపూర్ణ'బిరుదును మొదట శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టి కొందరుమహామహులైన వారికి ఇచ్చారని తిరిగి సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ సూర్యచంద్రరావు ఇటీవల ఆ బిరుదును శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మధుసూదనరావుగార్లకు ఇవ్వడం సంతోషకరమైన విషయమనీ, ఆంధ్రదేశంలోనేగాక యావద్భారత దేశంలోనూ విరుకీర్తిగాంచిన ఆంధ్రులనీ ఆయన ప్రశంసించారు. కళాతపస్సులో సిద్ధి పొందినవారిని ప్రతిసంవత్సరం సన్మానించాలని ఆయన సూచించారు.

విజయదుర్గా సంగీత విద్వత్సభకృపిని శ్రీ బ్రహ్మయ్య అభినందించారు. శ్రీ ఎస్. సి. హెచ్. కృష్ణమాచార్యులు పద్యాలు చదివారు. శ్రీ మునునూరి వెంకటరమణమూర్తి ప్రార్థన చేశారు.

శ్రీ ఎన్. రాజశేఖరం వందన సమర్పణ చేశారు.

తర్వాత ఎన్. అనసూయ, ఎన్. వి. కనకదుర్గా బృందంవారి సంగీతసభ జరిగింది.

ప్రాణంతీసిన ప్రేమ

బెర్లిన్, జూలై 17:— ప్రేమ పిచ్చిలో పడినవారు కొందరు ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడినట్లు గానే, మరికొందరు ఎంతటి ఘోరానికి తలపడడానికి కూడా వెనుదీయరని ఋజువుచేసే సంఘటన ఒకటి తెలియవచ్చింది.

ఇక్కడ ఒక సంస్థలో పనిచేస్తున్న కార్‌ఖామిక్ అనే పాతికేళ్ళ భారతీయ యువకుడు పశ్చిమ బెర్లిన్‌కు చెందిన గిసిల్లాషెంక్ అనే 24 ఏళ్ళ యువతిని ప్రేమించాడు. ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో అతనామెను హత్య చేశాడు.

ఈయువతి జర్మన్ కిండర్ గార్టెన్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నది. శుక్రవారం ఉదయం ఆమె తన ఇంటిలో చచ్చిపడివుంది. ఆమె శరీరంపై ఏడు కత్తిపోట్లు వున్నాయి.

ఆయువతి మనసును తనవైపు లగ్నం చేయ్యమని మార్చడానికి ఖామిక్ గురువారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడా యువతి తమ ఇరువురిమధ్య జాతి వివక్షత గురించి ప్రస్తావించింది. అందుకతను కోపగించుకుని మొదట ఆమెను ఒక పిసాతో కొట్టాడు. తర్వాత వంట ఇంటిలోకి వెళ్ళి కత్తితీసుకువచ్చి పొడిచాడు.

కలకత్తా వద్ద అగర్పాళాకు చెందిన ఖామిక్ తానా యువతిని హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు కూడా. అతను పశ్చిమ జర్మనీలో మూడేళ్ళనుంచి వుంటూ గత నవంబరులో, బెర్లిన్ సంస్థలో చేరాడు.

ప్రత్యేక విదర్భకై తిరిగి ఆందోళన

నాగపూర్, జూలై 17:— ఎనిమిది జిల్లాలతో కూడిన ప్రత్యేక విదర్భరాష్ట్రం కావాలని నాగవిదర్భ ఆందోళనసమితి నేడుతిరిగి ఆందోళన ప్రారంభించింది.

ఈ సందర్భంలో చితార్ ఓళీ సమీపాన గల రోడ్డుప్రక్కన ప్రత్యేకంగా వెలకొల్పిన పందిరిలో 'విదర్భ చండికాదేవి' విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సామూహిక ఉపవాసదీక్ష కూడా ప్రారంభించబడింది.

నేటి ఉదయం విగ్రహప్రతిష్ఠాపన సందర్భంలో నాగవిదర్భ ఆందోళన సమితి వ్యవస్థాపకుడు, నాయకుడు డాక్టర్ ఎం. ఎస్. అనే [ఎం. ఎ.] పూజలు చేశారు. తరవాత అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రత్యేక విదర్భరాష్ట్ర సాధనకు 'చండికాదేవి' అనుగ్రహము ఆశీస్సులు లభించగలవని ఆయన అన్నారు. 87 ఏండ్లవృద్ధుడగు డాక్టర్ అనే కూడా సామూహిక ఉపవాసదీక్షలో పాల్గొన్నాడు. నేడు 50 మంది ఈ ఉపదీక్ష స్వీకరించారు.

ఇందిరాగాంధీపై చైనా వార్తాసంస్థ ఆక్రోశం

వియత్నాంలో శాంతికి ప్రయత్నిస్తున్నందుకు

హాంగ్‌కాంగ్, జూలై 18:— విమాన దాడులను తీవ్రం చేయడం ద్వారాశాంతి సంభాషణలకు వియత్నాంను లొంగతీసికొనడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సోవియట్ యూనియన్‌సహకరించడానికి బ్రిటిష్‌ప్రధాని విల్సన్, శ్రీమతి ఇందిరాగాంధీ తోడ్పడుతున్నారని న్యూ చైనా వార్తాసంస్థ ఆరోపించింది.

ఇందిరాగాంధీ, విల్సన్‌ఒకేవేళలో మాస్కోను సందర్శించడం హఠాత్తుగాజరిగిన సంఘటనకాదని కూడా ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

బలవంతంగా శాంతి సంప్రతింపులకు వియత్నామ్‌ను విమాన దాడుల ద్వారా ఒత్తిడిచేసి వియత్‌నామ్‌ను అంగీకరింపచేయాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలతో సోవియట్‌రివిజనిస్టు నాయకులు సహకరిస్తున్నారని న్యూచైనా వార్తాసంస్థ విమర్శించింది.

పరిపాలనాసౌష్ఠవానికి ఉపప్రధానుల నియామకం

—కొందరు కేంద్ర మంత్రుల సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 17:— ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠంచేయడానికి గాను ఉప ప్రధానుల నియామకం అవసరమని కేంద్ర మంత్రివర్గంలో, పలుకుబడి గల ఒక సీనియర్‌సభ్యుడు సూచించారు.

పరిపాలనా సంస్కరణలసంఘానికి ఒక మెమొరాండం సమర్పిస్తూ ఆయన ఈసూచన చేశారు. వివిధ మంత్రిత్వశాఖలమధ్య అంతర సంబంధాలను మరింత పటిష్ఠంచేసుకోడానికి ఈ చర్యదోహదకారి కాగలదని ఆయన అన్నారు.

మరొక మంత్రి, సంస్కరణల సంఘానికి తానుసమర్పించిన మెమొరాండంలో, ప్రభుత్వ శాఖలు పనిచేసేతీరులో గలలోపాలను పేర్కొన్నారు. ప్రభుత్వశాఖలు ఒకానొక ఆశయం కోసంపనిచేస్తున్నట్లు కనుపించడంలేదని, ప్రజలకు సేవచేయాలన్న తృష్ణ ఈ శాఖలలో ఉన్నట్లు తోచడంలేదని ఆయన అన్నారు.

మరొకమంత్రి, సంస్కరణలసంఘంముందు సాక్ష్యమిస్తూ, ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అభ్యర్థులను అదేపనిగా చేర్చుకోడాన్ని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది ఎంతోభారం అవుతున్నదని ఆయన అన్నారు.

ఆర్థిక కంట్రోలుపద్ధతిలో గలలోపాలవల్ల పరిపాలనా వ్యవహారాలలో తగునిర్ణయాలు తీసుకొనడంకష్టమై పోతున్నదని ఇంకొకమంత్రి వ్యక్తంచేశారు.

ఉప ప్రధానుల నియామకం జరగవలెనని సూచించిన మంత్రి, విస్తృతమైన భారతీయ ఆర్థికవ్యవస్థలో సమర్థవంతమైన పరిపాలన కొనసాగడానికి, వివిధ మంత్రిత్వశాఖలమధ్య పరిణమైన సమస్యలను పరిష్కరించడానికి ఉప ప్రధానుల నియామకం అవసరమన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంలో ఆయన ఒక తార్కాణాన్ని పేర్కొంటూ, పారిశ్రామిక అభివృద్ధిని సాధించే బాధ్యత ఇప్పుడు నాలుగుమంత్రిత్వశాఖలపైన ఉన్నదని, రాగా వాణిజ్యశాఖక్రింద కొలదిపరిశ్రమలు మాత్రమే కలవని తెలియజేశారు. మరి, ఈ మంత్రిత్వ శాఖలన్నీ ఒక ఉపప్రధాని అధీనంలో ఉన్నట్లయితే, గందరగోళపరిస్థితి తొలగి, నిర్ణయాలు తీసుకొనడంలో ఆలస్యానికి అవకాశం ఉండదని ఆయన వివరించారు.

మొత్తంమీద ఈ నలుగురు కేంద్ర మంత్రులు కూడా, సాంకేతికవిషయాలపైన, పరిపాలన నిర్వహణకు సంబంధించిన విషయాలపైన మంత్రులకు సలహా ఇవ్వడానికి, వారికి సహాయపడడానికి అనువుగా ఒకవిధానాన్నిరూపొందించడం అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. శాశ్వతశాఖల అగ్రస్థాయిఅధికారాల విషయంలో మేరు అసంతృప్తి చెందుతున్నట్లు విదితమవుతున్నది.

చర్మపరిశ్రమాభివృద్ధి ఆవశ్యకత

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 17:—రాష్ట్రంలో చర్మపరిశ్రమను అభివృద్ధి చేయవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి నిన్న తెలంగాణా చర్మకారుల సంఘ ప్రతినిధివర్గం, శ్రీ వి. రామారావునాయకత్వాన విజ్ఞాపనపత్రం సమర్పించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ తిమ్మారెడ్డిని, పరిశ్రమలమంత్రి డాక్టర్ చెన్నారెడ్డిని కూడా సందర్శించారు. విజ్ఞాపనపత్రంలో అంశాలను వివరించారు.

చర్మంతో తయారైన వస్తువుల ఎగుమతి వలన సాలుకు దాదాపు అరువదికోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికివస్తున్నవనీ,ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పదికోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముట్టచెబుతున్నదనీ, అయినప్పటికీ రాష్ట్రంలో ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఎంత మాత్రం శ్రద్ధ వహించడంలేదనీ విజ్ఞాపన పత్రం వివరిస్తున్నది.

చతుర్థ ప్రణాళికమొదటి సంవత్సరానికి కేటాయించిన మొత్తం సరిపోదనీ, ఈ కేటాయింపును హెచ్చించాలనీ, చర్మం పదునుచేసే కేంద్రాలను పునరుద్ధరించాలనీ,తద్వారా దాదాపు ఏబది వేలమంది చర్మకారులకు ఉపాధి ఏర్పడగలదని విజ్ఞాపన పత్రంలో ఉదహరించబడినది.

ప్రెసిడెంటు కెన్నెడీ తండ్రికి గుండెపోటు

హయానీపోర్టు, జూలై 18:— స్వర్గీయ ప్రెసిడెంట్ కెన్నెడీ తండ్రి జోసెఫ్‌కెన్నెడీకి నిన్నటిదినం గుండెపోటు వచ్చింది. ఆయనకు రెండుగంటలసేపు ప్రాణవాయువులందించారు. టెలివిజన్‌లో చేసే బాల్ పందెం చూస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని ఆ కుటుంబంలో ఒకాయన చెప్పాడు. జోసెఫ్ కెన్నెడీ వయస్సు 77 వత్సరాలు.

ఆగస్టు 25 న దేశవ్యాప్తంగా జనసంఘ్ ప్రదర్శనలు

నాగపూర్, జూలై 18:— ప్రభుత్వ ఆర్థికవిధానాలకు, ధరలపెరుగుదలకు నిరసనగా భారతీయజనసంఘ్ దేశవ్యాప్తంగా ఆగస్టు 25 న ప్రదర్శనలు జరుపనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేడిక్కడ ప్రకటించారు.

పత్రికాప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రణాళికవిధానంపట్ల ప్రభుత్వవైఖరి మూలవిధానం మార్చుకోవాలని కూడా ప్రదర్శకులు కోరగలరని శ్రీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. విదేశీసహాయం ఋణాలమీద ఆధారపడటమువంటిదన్నీ, స్వదేశీఉత్పత్తులకు ప్రాధాన్యాన్ని కల్పించేదన్నీ అయిన ప్రణాళికను రూపొందించవలసినదిగా శ్రీ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు.

పారుడువ్యాధి నివారణకు పశువులకు సూదిమందు

హైదరాబాద్, జూలై 18:—తూర్పు గోదావరిజిల్లాలోని ద్వారపూడి, పిఠాపురం, తుని గ్రామాలలో పశువులకు పారుడువ్యాధి వ్యాపించినందువల్ల ఆ వ్యాధినివారణకై పారుడువ్యాధి చట్టంక్రింద పశువు లన్నిటికి సూదిమందు యివ్వాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుచేసింది.

ఆగస్టు 10వ తేదీన లాంఛనంగా సమ్మె

హైదరాబాద్, జూలై 18—నిన్న యిచట జరిగిన హైదరాబాదు, మెదక్‌జిల్లా ఎన్‌జీవోఉద్యోగులసర్వసభ్యసమావేశంలోఆగస్టు 10వ తేదీని లాంఛనప్రాయంగా సమ్మె జరుపుటానికి నిశ్చయింపబడినదని.

న్యూయార్కు-ప్రత్తి

న్యూయార్కు, జూలై 18:—

నేటి ఓపెనింగ్	22.25
నేటి క్లోజింగ్	22.25

ఉన్నతసాంకేతికవిద్యా పాఠ్య ప్రణాళికలో క్రొత్త అంశాలు

చేర్చవలసిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తూ కేంద్రమంత్రి శ్రీ సంజీవయ్య ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 18:— ఉన్నత సాంకేతికవిద్యా పాఠ్య ప్రణాళికలో ప్రమాణీకరణ ప్రక్రియ, లబ్ధగుణ పరిపాలనము అను అంశాలను కూడ చేర్చడం అవసరమని కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ డి. సంజీవయ్య నేడిచట ఇండియన్ స్టాండర్డ్సు ఇన్‌స్టిట్యూట్‌వారు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చేసిన ప్రసంగంలో సూచించారు.

శ్రీ సంజీవయ్య యింకా యిలా అన్నారు: "ఉత్పత్తులను పెంపొందించడం, ఎగుమతులను పెంచడం, దిగుమతి సరకులకు ప్రత్యామ్నాయవస్తువులనుసృష్టించుకోవడం మున్నగు వాటిలనివార్యఆవశ్యకతదృష్ట్యా పైసవేర్కొనబడిన అంశాలకు విశేషప్రాధాన్యం లభించనున్నది. పారిశ్రామికాభివృద్ధి ప్రగతిని శీఘ్రతరంచేయడానికి అనుభవ పరిణితులైన తర్ఫీదు యింజనీర్లు చాలా అవసరం. సాంకేతిక విద్యా పాఠ్య ప్రణాళికలో యీ విషయములను చేర్చకపోవడంవల్ల పారిశ్రామిక, వాణిజ్య జీవనానికి ప్రాణభూతమైన రంగంలో తీవ్రమైన కొరత ఏర్పడింది."

ఈ శిక్షణ తరగతులకు 46 మంది భారతీయ యింజనీర్లు, యునైటెడ్‌అరబ్‌రిపబ్లిక్ థాయిలాండ్, ఫిలిప్పైన్సులకు చెందిన మరొక 8మంది యింజనీర్లు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ భారతీయులకు ఒక సంవత్సరమూ, విదేశీయులకు నాలుగునెలలు ఉంటుంది.

విదేశీ విద్యార్థులను శ్రీ సంజీవయ్య స్వాగతం చెప్పారు.

ట్రాక్టర్లు, ట్రెయిలర్లపై పన్ను మినహాయింపు

వ్యవసాయ కార్యక్రమాలకు ఉపకరించే నిమిత్తంలో

హైదరాబాద్, జూలై 18:—వ్యవసాయ కార్యక్రమాలకు భూస్వాములు తమ ట్రాక్టర్లను, ట్రెయిలర్లను ఉపయోగించుకునేటట్లు క్రమంలో వాటికి ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల చట్టం [1963] క్రింద పన్నుల చెల్లింపును రాష్ట్రప్రభుత్వం మినహాయించింది.

సురాబయ, జూలై 18:—ఇండొనేషియా దేశంలో సాధ్యమైనంత త్వరలో జనరల్ ఎన్నికలు జరిగినవనే విని ప్రధాని జనరల్ అబ్దుల్ రహమాన్ ఆలీబాబా ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.

దేశంలో శాంతి భద్రతల స్థాపనకు ఎన్నికలుతోడ్పడగలవని సర్వ సేనానితో సహాఅందరూ కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఖర్చు తగ్గించుకోవాలి

ప్రధానమంత్రికి పరిపాలన సంస్కరణ సంఘం సభ్యుడు శ్రీ మధుర్ సూచనలు

న్యూఢిల్లీ, జూలై 18:— గవర్నర్ల కోసం వినియోగించే మొత్తాలు తగ్గించడం, రాష్ట్ర మంత్రులసంఖ్య తగ్గించడం, అందమైన విదేశీ కారుల వుపయోగం తగ్గించడం, ఉపకార్యదర్శుల పదవులు తగ్గించడం— మొదలైన కార్యక్రమాలను ప్రభుత్వం అమలు పరచడం ద్వారాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా లాభం పొందవచ్చునని పార్లమెంటుసభ్యుడు శ్రీమధుర్ ప్రధానికితెలియజేశారు. పరిపాలనా సంస్కరణసంఘ సభ్యులు కూడా అయిన శ్రీ మధుర్ ఇంకా ఇలా అన్నారు— డిప్యూటేషన్ ఎలవెన్సులు రద్దు చెయ్యాలి. డివిజన్‌ల, జిల్లాలస్థాయిలో కొన్ని ఉద్యోగాలు ఎత్తి వెయ్యాలి. కేంద్ర గెజెట్ ప్రకటించబడిన వార్తలను కొన్ని వార్తల అర్వాత రాష్ట్ర గెజెట్‌లలో ప్రకటించడం విషయంలో రూలు మార్పు చెయ్యాలి.

గవర్నర్లకునిర్ణయించుఖర్చులుమారితూ పం యి. రాష్ట్రాన్ని బట్టి. కేరళకు మూడు లక్షల అయిదు వేలయితే, మహారాష్ట్రకు రు 12 లక్షల35 వేలు. ప్రజాస్వామ్యంలో ఇంత హెచ్చువ్యయంన్యాయమా అనేసందేహం కలుగుతుంది. అందరికీ ఒకే పద్ధతివ్యయం— అయిదు లక్షలు—వుంటే మంచిది.

కొన్ని రాష్ట్రాలలో ఒకటి మించి గవర్నర్ భవనాలుంటాయి.—అలాఅదనంగావున్నవాటిని మూసివేయడం అవసరం. దీనివల్ల 20లక్షలు లాభం వస్తుంది.

రాష్ట్రాలలో మంత్రుల సంఖ్య ఆయా రాష్ట్రాలలో ఖర్చుకూ, సిబ్బందికి సంబంధించి వుంటుంది. ఒకమంత్రి వుంటే, అతని సిబ్బంది, ఉచితంగా గృహ సౌకర్యం మొదలైన ఏర్పాట్లు, వారి ప్రయాణాలు వీటి అన్నిటికీ ఎంతో సొమ్ము వ్యయంఅవుతుంది. దీని విషయం ముఖ్యంగా ఆలోచించాలి.

చాలామంది మంత్రులు ఏవో కొన్ని చిన్న శాఖల నిర్వహణనకునియమింప బడివుంటారు. వీటిని వీలైనంత త్వరలో వీలైనంత పెద్దవిగా పెంచాలనే ఆసక్తి వారికి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక సంపదకు దెబ్బ తగులుతుంది.

కారులసుదిగుమతి చేసుకొని అమ్మడంవల్ల కేంద్రానికి పది లక్షలు లాభం వస్తుంది.దీనివల్ల ఒక లక్ష రూపాయలు ఏటా ఆదాయం వస్తుంది అని పేర్కొన్నారు శ్రీ మధుర్.

మంత్రులపరిపాలనాక్రమంలోనూ, వాటికి సంబంధించిప్లానింగ్ శాఖలలోనూ కొన్ని పనులు చర్విత చర్వణంకావడం జరుగుతూ వుంటుంది. వీటిని జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం వుంది. మంత్రిత్వశాఖలో ప్లానింగ్ శాఖలూ ఒకే భోగపై సంపాదించి పంపడమనేది అనేకమాట్లు జరుగుతూవుంటుంది. ఈ రెండు శాఖలకూ కలిపి ఒకే సర్వీసింగ్‌శాఖ వుండటం మంచిది. దీనివల్ల ఒక్క ప్లానింగ్ కమిషన్ లోనే ఏటా 15 లక్షల లాభం వస్తుంది.

వ్యవసాయం, సామాజికాభివృద్ధి, సహకారం, విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సాంఘిక సేవ మొదలైన రాష్ట్ర వ్యవహారాలను చూసే కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కొంతపని తగ్గించే అవకాశాలున్నాయి. అండర్ సెక్రటరీల విషయంలోకివస్తే....కేంద్రమంత్రిత్వ శాఖల్లో వున్న స్పెషల్ సెక్రటరీ, ఎడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్, కమిషనర్ మొదలైన వివిధ స్థాయిల దృష్ట్యా ఆలోచిస్తే ఉపకార్యదర్శులు , సెక్షన్ ఆఫీసర్లకన్న మించినహోదా గలవారని పించరు.

ప్రస్తుతంవున్న పరిపాలనా యంత్రాంగంలో ఒక పెద్ద పదవి సృష్టి చేసినప్పుడల్లా చాలామంది అండర్ సెక్రటరీలను నియమించవలసి వస్తోంది. వీరిలో సగం మందినితేలికగా రద్దు చెయ్యవచ్చు. దీనివల్ల సంవత్సరానికి రూ 25 లక్షలు లాభం వస్తుంది.

తూర్పు పాకిస్తాన్‌లో 30 వేల మంది నిర్బంధం

స్వపరిపాలనోద్యమం సందర్భంగా

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కలకత్తా, జూలై 17:— తూర్పు పాకిస్తాన్‌కు స్వతంత్రప్రతిపత్తి కావాలని కోరుతూ ఇటీవల అక్కడ ప్రారంభమైన తీవ్రఆందోళన సందర్భంగా ఇంతవరకూ కనీసం ముప్ఫయి వేలమందిపైనా పాకిస్తాన్‌ప్రభుత్వం అరెస్టు చేసి ఉంటుందని ఒకవార్త వల్ల తెలుస్తున్నది.

ఈఉద్యమం సందర్భంగా ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పులలో మరణించిన వారు పందమందికిపైగా ఉంటారని వార్త పేర్కొన్నది. ఒక్క ఢాకా, నారాయణగంజ్, చిట్టగాంగ్‌లలోనేకాల్పులలోనూరుమందికిపైగా మరణించినట్టు వార్త పేర్కొన్నది.

తూర్పు పాకిస్తాన్ అసెంబ్లీలో నిన్న పెద్ద గందరగోళం జరిగినదని, ప్రతిపక్షం యావత్తు కూడా సభనుండి వాకౌట్ చేసినదని ఢాకా రేడియో వార్త తెలిపింది. ఆందోళన సందర్భంగా పాకిస్తాన్ రక్షణ నిబంధనలక్రింద ఎందరిని అరెస్టు చేసినదీ తెలుపుతూ ప్రభుత్వముసవివరంగా ఒక ప్రకటన చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు కోరారు. స్పీకరు అందుకు అనుమతించనందున వారు సభనుంచి నిష్క్రమించారు.

అయూబ్ ప్రభుత్వం ఎంతటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ తూర్పు పాకిస్తాన్‌లో స్వతంత్రతఉద్యమం ఆంతకంతకు తీవ్రరూపం ధరిస్తున్న సూచనలు కానవస్తున్నాయి. ఆగస్టు రెండవ వారంనుంచీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ప్రతిపక్షాలు ప్రజలకు ఒక పిలుపుఇచ్చాయి.

ఇది ఇలా ఉండగా తూర్పు పాకిస్తాన్‌లో ఆహార పరిస్థితి నానాటికి క్షీణిస్తున్నది. ప్రజలకు కడుపునిండా తిండి దొరకడంలేదు. ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల లోను బియ్యం మణుగు రు. 40—50 ల చొప్పునఅమ్ముతున్నారు.

ఎనిమిదిమంది నర్సులను గొంతుసులిమి చంపిన హంతకుని అరెస్టు

చికాగో, జూలై 17:— నర్సుకోర్సు చదువుతున్న ఎనిమిది మంది యువతులను హత్యచేశాడన్న ఆరోపణపై రిచర్డ్‌స్పెక్ అనే ఒక నావికుడిని పోలీసులు నేడు అరెస్టుచేశారు. స్పెక్‌వయస్సు 25 సంవత్సరాలు. దేశవ్యాప్తంగా గాలింపు జరిపి చికాగోలోని ఒక హోటల్‌లో పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు.

హంతకుడు గత గురువారంరాత్రి ఈ నర్సులు బసచేస్తున్న ఇంటికివెళ్ళి వరుసగా ఒక్కొక్కరినే గొంతునులిమి చంపివేశాడట.

పోలీసులు పట్టుకున్నప్పుడు హంతకుని మణికట్టులు కోసుకుపోయి నెత్తురోడుతున్నాయి. వెంటనే అతన్ని ఆస్పత్రిలోచేర్చారు.

మున్నూరు కాపు యువకుల సమావేశం

హైదరాబాద్, జూలై 17:— మున్నూరు కాపువర్గానికి చెందిన విద్యార్థులు, యువకులు నేడిక్కడ రామకోటిలోని శ్రీరామమందిర్‌లో సమావేశమై వెనుకబడిన తరగతుల జాబితాలో మున్నూరు కాపువర్గాన్ని చేర్చకపోవడంపట్ల అసంతృప్తిని వ్యక్తంచేశారు.

శ్రీ రాజ్‌నారాయణ్ ప్రభృతుల విడుదల

వారణాసి, జూలై 17:— యు. పి. బంద్ సందర్భంలో డిఫెన్స్ చట్టంక్రింద అరెస్టు చేయబడిన రాజ్యసభలో సోషలిస్టు సభ్యుడు శ్రీ రాజ్ నారాయణ్ మరొక ముగ్గురు గత రాత్రి ప్రభుత్వ ఉత్తర్వుపై విడుదల చేయబడ్డారు. వారిపైగల కేసులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తున్నది.

వనమూలికలద్వారా విదేశమారకం

లక్నో, జూలై 18:— ఉత్తరప్రదేశ్ లోని ఔషధవృక్ష శాఖ డైరెక్టర్ ఈ వృక్షాభివృద్ధికిగాను తీవ్రమైన చర్యలు తీసుకొంటున్నది. ఈవృక్షాల పెంపకం, ప్రచారం, పరిశోధన మొదలైన కార్యక్రమాలు హెచ్చుగా జరుగుతాయి. తర్వాత వీటిద్వారా వనమూలికలను ఎగుమతి చేస్తారు. వీటిద్వారా ప్రతి సంవత్సరం రు. 15,000,000 విదేశమారకం సంపాదించాలని సంకల్పం.

ఇరువురు సర్పంచ్‌ల తొలగింపు

హైదరాబాద్, జూలై 18:—అనంతపురం, కడప జిల్లాలోని హిందూపురం గ్రామ పంచాయతీ, అన్నమయ్యపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్‌లైన శ్రీ డి. బసవరాజు, శ్రీ వి. ఈశ్వరరావులు పరిపాలనా వ్యవహారాలలో అలక్ష్యమైనరిని ఆపాదింపబడినందుకు తొలగించబడ్డారు.

వర్ధమాన దేశాల వ్యవసాయానికి ప్రాధాన్యం

అమెరికా కోరగలదట

వాషింగ్టన్, జూలై 17:— ఎప్పటిమాదిరి ఇక్కడ జరిగే పారిశ్రామిక దేశాల సమావేశంలో అమెరికా వర్ధమానదేశాల వ్యవసాయానికి సహాయం చేయడానికి నిర్దిష్ట ప్రాముఖ్యత ఇవ్వవలెనని అమెరికా కోరగలదు.

జూలై 20, 21 తేదీలలో ఈసమావేశం జరుగుతుంది.

చాలా దేశాలు అమెరికా మిగులు ధాన్యం మీద ఆధారపడి, పారిశ్రామికాభివృద్ధిని సాధించే దృష్టిలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు అమెరికా భావిస్తున్నది.

మున్నూరుకాపులకు ముఖ్యమంత్రి వాగ్దానం

హైదరాబాద్, జూలై 16:—"మున్నూరు కాపు"కులాన్ని వెనుక బడిన తరగతుల జాబితాలో చేర్చే విషయం తాను పరిశీలించగలనని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి మొన్న ఇక్కడ తెలియ జేశారు.

వివిధ వెనుకబడిన తరగతులవారు గాంధీ భవనంలో ఆయన అవిర్భావంతో తెల్పుచున్నదై జరిపిన సేవకులగా గౌరవించుకులగాను చేసిన సన్మానానికి సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి పై విధంగా తెలియ జేశారు.

ఈ సభకు శ్రీ కొండాలక్ష్మణ్ అధ్యక్షత వహించారు.

పంచాయతీరాజ్‌మంత్రి, డాక్టర్ ఎం.ఎన్. లక్ష్మీనరసయ్య, సాంఘికసంక్షేమ శాఖామంత్రి శ్రీమతి టి. యన్. సదాలక్ష్మి, ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనుక బడిన తరగతులసంక్షేమానికై చేసిన సేవను ప్రశంసించారు.

దేశగౌరవాన్ని అభివృద్ధిపరచడంకోసంపేద వర్గాలవారిని అభివృద్ధిపరచవలసినఆవశ్యకతను గూర్చి ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మొదట్లో వెనుకబడినతరగతులజాబితాలో చేర్చబడిన "మున్నూరుకాపు"కులాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఆ జాబితానుంచి తొలగించింది. కాగా జంటనగరాలలోను, తెలంగాణా లోనివివిధప్రాంతాలలోనుఆకులాన్ని జాబితాలో చేర్చవలసిందిగా ప్రభుత్వాన్నికోరుతూ ఆందోళన ప్రారంభమైంది.

ప్రయాణీకుల సౌకర్యాలకు రు. 90 లక్షలు

దక్షిణరైల్వే 1966—67 లో ఖర్చుచేయనున్నట్లు ప్రకటన

మద్రాసు, జూలై 17:— ప్రయాణీకుల సౌకర్యాల ఏర్పాటుకు 1966—67 లో దక్షిణరైల్వే రు. 90.12 లక్షలు ఖర్చు పెడుతుందని జనరల్ మేనేజర్ శ్రీ బి. సి. గంగులి నిన్న ఇక్కడ తెలియజేశారు.

కొత్తగా ఏర్పడిన రైల్వే వినియోగదార్ల సలహా సంఘానికి శ్రీ గంగులి ప్రారంభోత్సవం జరిపారు. మూడవ తరగతి ప్రయాణీకులకు నిద్రించే సౌకర్యం కల్పించడంలో అభివృద్ధి సాధించగలిగామన్నారు.

కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు

సొంత వార్తాసంస్థలను ఏర్పాటు చేసుకోవాలన్న శ్రీ రాజ్‌బహదూర్ సూచన

మద్రాసు, జూలై 18:— కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు తమ దేశాలను గురించి యథాతథ పరిస్థితులను విదేశాలలో తెలియజేసేనిమిత్తం తమ సొంత వార్తా సంస్థలను నెలకొల్పుకోవాలని కేంద్ర సమాచారమంత్రి శ్రీరాజ్ బహదూర్ మొన్న ఇక్కడ సూచించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దౌత్య విధానాలను అమలు పరచేందుకు వార్తాసంస్థ, ప్రచారకార్యక్రమాలు బలీయమైన ఉపకరణా లన్నారు. అందుచేత కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏకొంచి విదేశీ వార్తాసంస్థలపైన ఆధారపడి ఉండకూడదని చెప్పారు.

భారతదేశ నిజస్వరూపాన్ని ఇతర దేశాలకు తెలియజేయాలని ఇండియాలోని విదేశ వార్తాసంస్థలను, విదేశ పత్రికా విలేఖరులను కేంద్రమంత్రి విజ్ఞప్తిచేశారు.

వికలాంగులకు ఉద్యోగాలు

హైదరాబాద్, జూలై 17:— జూన్ నెలలో ఇరవైనలుగురు వికలాంగులు ఉద్యోగం కోసం తమ పేర్లను రిజిస్టరు చేయించుకున్నారు. ఆ యా వివరాలను సమర్పించారు. ఆ నెలలో పదికొండుగురికి ఉద్యోగంలో ప్రవేశ పెట్టడం జరిగింది.

శ్రీ కనకదుర్గా కళా సమితి (రిజిస్టర్డు) విజయవాడ

సాధారణ సర్వసభ్య సమావేశము

సమితి సర్వసభ్య సమావేశము ది24.7.66 ఆదివారం సాయంత్రం గం 6—00 లకు విజయవాడ, గాంధీనగరం, ది హిస్టారికల్ సైన్సు అండ్ ఆర్ట్సు కల్చరల్ అసోసియేషన్ హాలులో జరుగును. సభ్యులు అందరు విచ్చేయ గోరుచున్నాను. ఇట్లు,

విజయవాడ 2 కొత్తూరు శ్రీరామమూర్తి, 13—7—66 గౌరవ కార్యదర్శి

ఎజండా:

1. 1-8-61—12—1965 లో అయినటువంటి సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టీలను, ఆడిట్ రిపోర్టును అంగీకరించుట.
2. కార్యదర్శి ప్రవేశపెట్టు ఇతర విషయములు.

జిల్లా పరిషత్తు - అనంతపురం

ప్రకటన

అనంతపురం జిల్లా పరిషత్తులోను, పంచాయతీ సమితులలోను దిగువ ఉద్యోగములకు 31—7—66 తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హతగల అభ్యర్థులు ఎంపికచేయునపుడు జిల్లా పరిషత్తు ఆఫీసునద్ద జిల్లా సెలెక్షను కమిటీముందు ఇంటర్వ్యూకు తమ స్వంత ఖర్చులపైన హాజరగుటకు పిలువబడి వుండవలయును. సెలెక్టు కాబడిన అభ్యర్థులు నియమింపబడుటకు అవసరమైతే అప్పుడు నిర్ణీత శిక్షణ పొందవలసియుండును.

దరఖాస్తులు అరటావు తెల్ల కాగితముపైన స్వంత దస్తూరితో ఈ క్రింద తెలుపబడిన వివరములతో పంపవలెను. గడువు తేదీ దాటిన తరువాత చేరుకున్న దరఖాస్తులు నిరాకరించబడును.

. . . . ఉద్యోగముకొరకు దరఖాస్తు.

1. దరఖాస్తుదారుని పేరు (పెద్ద అక్షరములలో)
2. తండ్రి పేరు.
3. ప్రస్తుత చిరునామా.
4. పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలము
5. విద్య మరియు సాంకేతిక విద్యార్హతలు
   ఏ. సాధారణ విద్యార్హతలు.
   బి. వృత్తి లేక సాంకేతిక విద్యార్హతలు.
6. కులము (షెడ్యూల్డు కులము, షెడ్యూల్డు తెగలకు చెందియున్నచో వివరము తెలుపవలెను.
7. ఉత్తరములు పంపుటకు విలాసము.
8. ఇదివరకు ఉద్యోగము చేసియున్న వివరములు.
9. రూ. 5— జిల్లా పరిషత్ ఫండ్సుకు కట్టిన చెలానా నెంబరు లేక పోస్టలు ఆర్డరు నెంబరు.
10. అభ్యర్థి సంతకము.

దరఖాస్తులు ఈ క్రింది సంతకము చేసినవారిపేర ఫలానా ఉద్యోగమునకు దరఖాస్తు "............" అని కవరుపై వ్రాసి పంపవలయును. దరఖాస్తుతో జతపర్చబడు సర్టిఫికేట్ల నకళ్ళు మాత్రము గెజిటెడ్ ఆఫీసరుగారిచే ధృవపరచబడును. అసలు సర్టిఫికేట్లు పంపవలయును. ఉద్యోగమునకు పిలిచిన అర్హతలకు మరియు జీతభత్యములకు ఒక్కొక్క ఉద్యోగమునకు విడుదలగ తెల్పబడినవి. అభ్యర్థుల వయోపరిమితి 1—7—66 తేదీనాటికి 18 సం. లు పూర్తికావలె 30 సం. లకు మించకుండ వుండవలయును. షెడ్యూల్డు కులము, షెడ్యూల్డు తరగతులకు చెందిన వారికి వయోపరిమితి 35 సం. ల వరకు మినహాయించబడును. అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులు పంపుకొనదలచినచో వేరు వేరుగ దరఖాస్తులు పంపుకొని కవర్లపై (ప్రత్యేక కవర్లలో దరఖాస్తులు పంపుకొనవలయును. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన అభ్యర్థులు రూ. 5— రుసుము కట్టవలసినది లేదు. అట్టి అభ్యర్థులు అయినా కులములకు తెగలకు చెందిన వారని తెలియజేయు సర్టిఫికేట్లు డిప్యూటీ తాసీల్దారు హోదాకు తక్కువలేనివారివద్దనుండి వారి సంతకము ఆఫీసు సీలుతో పొంది దరఖాస్తువెంట పంపవలయును.

ప్రతి దరఖాస్తుదారు రూ. 5— (అయిదు రూపాయిలు) ఫీజు అనంతపురం జిల్లాలోని ఏ గవర్నమెంటు ట్రెజరీలో గాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గాని "జిల్లా పరిషత్ జనరల్ ఫండ్సు 'అనంతపురం' ఖాతాకు చెల్లించి అట్లు చెల్లించిన గుర్తుగల చలానును దరఖాస్తుతో జతపరచి పంపవలెను. సెక్రటరి జిల్లా పరిషత్తు అనంతపురం పేరట క్రాస్ చేయబడిన ఇండియన్ పోస్టలు ఆర్డరు ద్వారాగాని ఫీజు చెల్లించి సదరు పోస్టలు ఆర్డరును దరఖాస్తువెంట పంపవలెను. మనియార్డరు ద్వారాగాని, తపాలు బిళ్ళలు పంపుట ద్వారాగాని చెల్లించు రుసుము అంగీకరించబడదు.

ప్రస్తుతము ఉద్యోగములో వున్నవారు తమ దరఖాస్తులను తమకు ఆఫీసరు ద్వారా సిఫార్సు సమయమునకు పంపవలయును. ఎన్నుకొనబడిన ఏ అభ్యర్థికి ఎన్నుకొన్న తేదీనుంచి ఒక సంవత్సరంలోగా ఉద్యోగము చూపబడని యెడల మరల ఎన్నుకొనబడుటకు అర్హత వుండ నేరదు. జిల్లా సెలెక్షను కమిటీముందు ఇంతకుముందు హాజరైయుండి ఉద్యోగము యివ్వబడనివారు కూడ దరఖాస్తు చేయవలెను. పై తెలిపిన విధముగ పూర్తిచేసి పంపని దరఖాస్తులు అంగీకరించబడవు. నిరాకరించబడినట్లు తెలుపబడదు.

సరుస నెంబరు	ఉద్యోగము పేరు జీతము స్కేలు	ఖాళీల సంఖ్య పురుషులు	స్త్రీలు	కావలసిన విద్యార్హతలు
1	2	3	4	5
1.	సైన్సు యల్. టి. ఉపాధ్యాయులు. (రు. 130—250)	28	3	సైన్సు (ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
2.	లెక్కలు — యల్.టి. ఉపాధ్యాయులు. (రు. 130—250)	30	5	లెక్కలు (ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
3.	డిటో ఉర్దూ.	1	—	ఉర్దూ రెండవ భాషగా వుండవలెను.
4.	సోషియల్ స్టడీస్ ఎల్.టి.ఉపాధ్యాయులు.. (రు. 130—250)	20	5	ఎకనామిక్సు గాని, చరిత్ర గాని (ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
5.	తెలుగు పండితులు గ్రేడ్—1. (రు. 130—250)	45	7	తెలుగు భాషతో పట్టభద్రులు ఎల్. టి. బి. టి. లేక బి. ఇడి. ప్యాసై వుండవలెను, లేక ఓరియంటల్ టైటిలిలుపాస్—పండితులు ట్రెయినింగు గాని సెకండరీ (గేడు గాని లేక హయ్యర్ గ్రేడ్ (ట్రెయినింగ్ గాని ప్యాసై వుండవలెను.
6.	ఉర్దూ పండితులు గ్రేడ్—1. (రు. 130—250)	1	—	డిటో ఉర్దూతో.
7.	తెలుగు పండితులు రెండవ గ్రేడు. (రు. 100—5—150)	100	—	తెలుగు (ప్రధాన సబ్జక్టుగా (శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా లేక ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిచ్చిన ఓరియంటల్ టైటిలు కలిగియుండవలెను. భాషా ప్రవీణ, విద్యాప్రవీణ (ప్రిలిమినరీ లేక ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదు వారి విశారద విరుదులుకలవారు కూడ దరఖాస్తులు పంపవచ్చును. వీరి సర్టిఫికేట్లు రెండవ గ్రేడు పండితులుగ తీసికొనబడును. అర్హతలు పరిశీలన దరఖాస్తులు తీసుకొనబడును.
8.	రెండవ గ్రేడు తెలుగు పండితులు పంచాయతీ సమితులలో పనిచేయుటకు	1	—	డిటో
9.	హిందీ ఉపాధ్యాయులు గ్రేడ్—2. (రు. 100—5—150)	29	2	హిందీలో ఓరియంటల్ టైటిలు లేక హిందుస్థానీ ప్రచారసభ వారిచ్చిన ప్రవీణ డిప్లొమా లేక ప్రభుత్వము వారిచే పై అర్హతకు సమానమైన గుర్తింపబడిన ఏ ఇతర బిరుదు సెకండరీ గ్రేడు లేక హయ్యరు గ్రేడు (ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను. ఈ క్రింద పేర్కొనబడిన ఏ బి. (గూపులలోని ఒక్కొక్క సర్టిఫికేటును ఒక్కొక్కటి [illegible] యుండవలెను. ఏ. గ్రూపు:—1. బి. ఏ. పరీక్ష యందు అప్షనల్ సబ్జక్టు హిందీతో ప్యాసై యుండవలెను. 2. ఉస్మానియా యూనివర్సిటీ బి. ఒల్. హిందీతో ప్యాసై వుండవలెను. 3. అలహాబాదు యూనివర్సిటీ, శాస్త్రి ప్రవీణ సర్టిఫికేటు ప్యాసై వుండవలెను. విద్వాన్, విద్వాన్ 2 (ఏ) హిందీ భాషలోనైనను ప్యాసై వుండవలెను. 5. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిచ్చిన (ప్రవీణ సర్టిఫికేటు. 6.హిందీభూషణ్ లేక విద్వాన్ డిప్లొమా హైదరాబాదు హిందీ ప్రచార సభ. 7. అలహాబాదు హిందీ సాహిత్య సమ్మేళన వారిచ్చిన విశారద డిప్లొమా. 8. హిందీ విద్యా పీఠ సాహిత్య భూషణ డిప్లొమా మరియు సాహిత్యాలంకార డిప్లొమా, 9. శాస్త్రి లేక విద్యాకోవిద్ డిగ్రీ, కాశీ విద్యాపీఠ, కాశీ. 10. హిందీ కరిషత్ ఆగ్రా వారిచ్చిన భారతీయ విద్యాపారంగత్. 11. హిందీ శిక్షణ ప్రవీణ లేక శిక్షణ పారంగత్ లేక శిక్షణ విషారత్ కేంద్రీయ హిందీ సంస్థాన్ లేక సెంట్రల్ హిందీ ఇన్స్టిట్యూట్. 12. శాస్త్రిభాషా రత్న, శాస్త్రిభాషా ప్రచార సమితి వార్ధా వారిచ్చినది. బి. గ్రూపు:—1. గుర్తింపబడిన యూనివర్సిటీ వారిచ్చిన ఎమ్. ఏ., బి. టి., లేక బి. ఇడి సర్టిఫికేటు. 2. హిందీ భాషయందు హైదరాబాదు ప్రభుత్వ పరీక్షల అధికారి ఇచ్చిన పండితుల ట్రెయినింగ్ సర్టిఫికేటు. 3. సెకండరీ గ్రేడ్ లేక హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్. 4. ప్రవీణ ప్రచారక్, మద్రాసు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిచ్చినది. 5. వార్ధా హిందుస్థాన్ ప్రచార సభ వారిచ్చిన ప్రచారక్ డిప్లొమా. 6. ఆగ్రా అఖిల భారతీయ హిందీ పరిషత్ వారిచ్చిన శిక్షణ కళాప్రవీణ సర్టిఫికేటు. 7. హైదరాబాద్ హిందీ ప్రచార సభ వారిచ్చిన హిందీ శిక్షణ డిప్లొమా.
9.	(ఏ) డిటో పంచాయతీ సమితులలో పనిచేయుటకు.	1	—	డిటో
10.	ఫిజికల్ డైరెక్టర్సు. (రు. 130—250) (రు. 125—220)	4	—	బి. ఏ., బి. ఇడి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా గాని లేక పట్టభద్రులుగా నుండి వ్యాయామ డిప్లొమా గాని పొందియుండవలెను.
11.	వ్యాయామ ఉపాధ్యాయులు (హయ్యర్ గ్రేడు.) (రు. 110—180)	10	7	ప్రభుత్వముచే గుర్తింపబడిన వ్యాయామ కళాశాలలో హయ్యర్ గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
12.	వ్యాయామ ఉపాధ్యాయులు లోయర్ గ్రేడ్ (రు. 80—180)	5	—	డిటో లోయర్ గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
13.	ఉర్దూ మున్షి రెండవ గ్రేడు (రు. 80—150)	2	—	ఉర్దూ ప్రధాన సబ్జక్టుగా కలిగి, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర, ఉస్మానియా లేక మద్రాసు విశ్వవిద్యాలయము వారిచ్చిన ఓరియంటల్ బిరుదు మరియు సెకెండరీ గ్రేడ్ లేక హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
14.	డ్రాయింగ్ ఉపాధ్యాయులు. (రు. 80—150)	4	—	హయ్యర్ టెక్నికల్ (ఫ్రీహ్యాండ్ అవుట్‌లైను మోడల్ డ్రాయింగ్ టి. టి. సి. పొందినవారు మరియు ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసు గాని పూర్తిచేసిగాని వుండవలెను.
15.	కూరాయిన్ మిస్ట్రెసులు. (రెండవ గ్రేడ్) (రు. 80—150)	—	1	గవర్నమెంటు టెక్నికల్ పరీక్ష హయ్యర్ ప్యాసై లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొందియుండవలెను.
16.	కైఅరింగ్ ఇన్‌స్ట్రక్టరులు. (రు. 80—150)	—	1	8 వ తరగతి ప్యాసై యుండిమరియు ప్రభుత్వముచే నొసంగ బడిన లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొంది యుండవలెను.
17.	సంగీత అధ్యాపకులు రెండవగ్రేడ్. (రు. 80—150)	—	8	హయ్యర్ గ్రేడ్ సంగీత అధ్యాపకుల టెక్నికల్ పరీక్ష మరియు ప్రభుత్వము వారిచ్చిన లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొందియుండవలెను.
18.	కార్పెంటరీ అధ్యాపకులు రెండవగ్రేడ్. (రు. 80—150)	2	—	8 వ తరగతి ప్యాసై యుండి ప్రభుత్వ లోయర్ మాన్యుయల్ ట్రెయినింగ్ టెక్నికల్ టీచర్స సర్టిఫికేట్ పొందియుండవలెను.
19.	వీవింగ్ ఇన్‌స్ట్రక్టరులు రెండవగ్రేడ్ (రు. 80—150)	1	—	8 వ తరగతి ప్యాసై యుండి ప్రభుత్వ లోయర్ గ్రేడ్ వీవింగ్ టెక్నికల్ అధ్యాపకుల సర్టిఫికేటు పొంది యుండవలెను.
20.	సెకెండరీగ్రేడ్ అధ్యాపకులు తెలుగు సమితి పాఠశాలలో పని చేయుటకు (రు. 80—150)	204	3	సెకండరీ ట్రెయినింగ్ లేక సీనియర్ బేసిక్ ట్రెయినింగ్ ప్యాసై యుండవలెను.
	(ఏ) డిటో—ఉర్దూ	1	—	—డిటో—ఉర్దూ భాషలో.
21.	హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయులు తెలుగు (రు. 65—95)	80	1	హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్ లేక జూనియర్ బేసిక్ ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
	(ఏ) డిటో ఉర్దూ	—	3	—డిటో— ఉర్దూ భాషలో.
22.	లోయర్ డివిజన్ గుమాస్తాలు (రు. 80—150)	25	—	ఎస్. ఎస్. ఎల్. సి. లేక దానికి సమానమైన పరీక్ష యందు ఉత్తీర్ణులై యుండవలెను.
23.	టైపిస్టులు గుమాస్తాలు. (రు. 80—150)	2	—	—డిటో— —డిటో— షరా:—ఎన్నుకొన్న అభ్యర్థులు క్యాష్ సెక్యూరిటీ రు. 250— చెల్లించవలెను. మరియు బాధ్యతగల ఇద్దరు వ్యక్తులు స్వంత పూచీమీద ఒక్కొక్కరు రు. 250— లకు హామీ యివ్వవలెను.
24.	స్టెనోటైపిస్టులు (రు. 80—150 ; పాలిటెక్ ప్రో హేతుల అలవెన్సు.	2	—	ఎస్. ఎస్. ఎల్. సి. గాని దానికి సమానమైన పరీక్షయందు ఉత్తీర్ణులై యుండి మరియు ఇంగ్లీషు టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ప్యాసై వుండవలెను.
25.	ఎలిమెంటరీ హెల్తు వర్కర్లు (రు. 80—150)	30	—	ఎస్. ఎస్. ఎల్. సి. యందు గాని లేక దానికి సమానమగు పరీక్షయందు గాని ప్యాసై విశ్వవిద్యాలయముతో చేరుటకు అర్హులై వుండవలెను. రూరల్ హెల్తు డిపార్టుమెంట్ నందు గ్రామసేవకులుగా పనిచేసిన వారు అర్హులు. అవసరమైనచోట వీళ్ళ సర్వీసు మాసలవ్యాలకు సరిగాను గతంలో మరియు మిలిటరీ ఉద్యోగము చేసినట్లు మినహాయించబడును.
26.	గ్రామసేవికలు (రు. 80—150)	—	10	ఎస్. ఎస్. ఎల్. సి. కాని అందుకు సమానమైన పరీక్ష కాని ప్యాసై యుండవలెను. 8 వ పారము ప్యాసై చేతిపనులయందు శిక్షణ పొందిన వారు కూడ దరఖాస్తులు పెట్టవచ్చును. మంచి ఆరోగ్యము, గ్రామీణ జీవితమునందును, గ్రామ పరిస్థితులయందును మంచి అభిరుచి కలిగియుండవలెను.
27.	కాంపౌండర్లు (రు. 80—150)	3	—	ఎస్. ఎస్. ఎల్. సి. గాని అందుకు సమానమైన పరీక్ష యందు ప్యాసై కాంపౌండరు సర్టిఫికేటు పొంది యుండవలెను.
28.	రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్లు (రు. 120 ఫిక్సడ్)	10	—	అల్లోపతిక్ యందు లేక ఆయుర్వేదమందు 'ఏ' తరగతి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేటు పొందియుండవలెను.
29.	మేస్త్రీలు (రు. 79—150)	40	—	గవర్నమెంటు టెక్నికల్ పరీక్షయందు కోచూర్ గ్రేడుతో కలిసి ఈ క్రింది [illegible] ఉత్తీర్ణులై యుండవలెను: (ఏ) జామెట్రికల్ డ్రాయింగ్. (బి) బిల్డింగ్ డ్రాయింగ్. (సి) ఫ్రీహ్యాండ్ ఔట్‌లైను [illegible] లోయర్ డ్రాయింగ్ [illegible] ఇంజనీరింగ్ (ప్రొఫెషనలుగా [illegible] ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్ష పూర్తి చేసియుండవలెను.

(సం) డి. భీమరావు,
కార్యదర్శి, జిల్లాపరిషత్, అనంతపురం.

ఆయుర్వేద వైద్యవిధానానికి ప్రభుత్వం సహాయం అవసరం

డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు విజ్ఞప్తి

హైదరాబాదు, జులై 18:— ఆయుర్వేద, యూనానీ వంటి జాతీయ వైద్య ప్రక్రియలను అభివృద్ధి పరచడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. ఆయుర్వేదం మనదేశంలో ఆదినుంచీ వస్తున్న వైద్య శాస్త్రం — అని మాజీ గవర్నర్ శ్రీ బూర్గుల రామకృష్ణారావు వైద్య సమ్మేళనం ప్రారంభిస్తూ అన్నారు.

భారతీయ వైద్యసంఘం, ఈవైద్యసమ్మేళనాన్ని, ఆరోగ్య ప్రదర్శనను నిన్నటిదినం,ధన్వంతరి జ్ఞాన సమాజమందిరంలో ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంలో శ్రీ రామకృష్ణారావుఇంకా ఇలా అన్నారు.ఆయుర్వేదం అభివృద్ధి చెందింది. చాలా శాఖల్లో పరిశోధనలు జరుపబడినాయి. కాని బ్రిటిష్ పరిపాలన రావడంతో దీనికి తగిన పోషణ లేకపోయింది.

ఇప్పుడుమనకు స్వాతంత్ర్యంవచ్చింది.కనుక ఈ ప్రాచీనసాంప్రదాయానికి,రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలనుంచి తగిన ప్రోత్సాహం రావలసిన అవసరంవుంది.—అన్నారు.

మాజీ గుజరాత్ గవర్నరు శ్రీ మెహదీనవాజ జంగ్ ప్రసంగిస్తూ—ఆయుర్వేద,యూనానీ పద్ధతులకు పోలాపోలికలున్నాయి. ఈ శాఖల్లో పనిచేసిన వైద్యులు, వారువాడిన మందులను రికార్డుచేసి వుంచారు. ఏరుగ్మతకు ఏ మందు పనిచేస్తుందో వారు వివరంగా వర్ణించారు.

ఇలాటిబోధన ప్రజలకెంతో ఉపకరిస్తుంది. దీనిద్వారా ఈ వైద్యులకు తగిన పోషణ లభిస్తుంది. అన్నివైద్యవిధానాల పరమావధి రోగనిర్మూలనమే.అలాంటప్పుడు ఒకపద్ధతివారింకో పద్ధతితో యుద్ధానికి దిగడం విచారకరమైన విషయం.

శ్రీ రహింఖుద్దీ ప్రసంగిస్తూ— యునానీ వైద్యానికి ప్రభుత్వసహాయం లేనందుకువిచారం వెలిబుచ్చారు. ప్రస్తుతం యునానీ కాలేజీలో వున్న ఆయుర్వేద కళాశాలను మరి ఒక చోటికి మార్చాలనీ, తర్వాత యునానీ కాలేజీకి ఎక్కువ వసతులు కల్పించాలనీ కోరారు.

ఆంధ్రప్రదేశ్ హోమియోపతి సంఘానికి చెందిన డా: కృష్ణారావు, శ్రీ రంగాచారి, డా: కవిరాజు పురుషోత్తమదేవ్, డా: చేతానంద స్వామివేదిపతిలో పాల్గొన్నారు.

ఎస్. ఎం. బెనర్జీ ప్రభృతుల విడుదల

కాన్పూర్, జూలై 17:—జూలై 17వ తేదీ ఉత్తరప్రదేశ్ బంద్ ఉద్యమ సందర్భంగా అరెస్టు చేయబడిన శ్రీయుతులు ఎస్. ఎం. బెనర్జీ, ఎస్. ఎస్. యూసఫ్ [కమ్యూనిస్టు శాసన సభ్యులు] శ్రీ శివనాథ్‌సింగ్ [ఎస్. ఎస్. పి. శాసన సభ్యుడు] గార్లు నేటి సాయంత్రం బెయిలు మీద విడుదల చేయ బడ్డారు.

జూలై 15వ తేదీన లక్నో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన లాఠీ చార్జీపై న్యాయవిచారణ జరిపించవలెననీ, ఉత్తర ప్రదేశ్ బంద్‌సందర్భంగా నిర్బంధింపబడినవారినందరినీవెంటనే విడుదల చేయవలసిందనీ శ్రీ ఎస్. ఎం. బెనర్జీ పత్రికా విలేఖరుల గోష్ఠితో తెలియజేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

బి. ఎస్‌సి. (ఆనర్స్), ఎంఎస్.సి డి. జి. ఎస్

WALTAIR, July 18
Following is the provisional list of register numbers of successful candidates at the undermentioned examinations held by Andhra University in April and June.

B.Sc. (Hons)
(PART III) MATHS (Main)
Third Class: 958 961 962.
Candidates with Reg. Nos. 959 963 are recommended for B.Sc. (Pass) degree.

M.Sc.—MATH PHYSICS
PREVIOUS
Candidate with Reg. No. 383 has failed in the examination including German.

FINAL
First Class: 522 531.
Second Class: 536.
Passed in German: 522 523 527 529 531.
To be announced later: 524 525.

PRE-M.Sc.—STATISTICS
Passed: 494 496 498 499 501 502 503 504 505 507.
To be announced later: 495 497 500.

M.Sc. (TECH)—APPLIED PHYSICS
AT THE END OF FIRST YEAR
Passed in German: 743 44 45 48 49 50 51 52 54 56 57 58 59.
Passed in Economics and Business Management: 743 45 48 49 52 54 56 57 58 59.
To be announced later: 746 747 753 755.

M.Sc.—NUCLEAR CHEMISTRY
FINAL
First Class: 592.
Second Class: Nil.

STATISTICS
First Class: 723 25 28 29 30 32 34 37.
Second Class: 724 27 31 33 35 36 38 39.

D.G.S. EXAM
Passed: 267 68 69 91 94 95.

విదేశాలకు భారతీయ టెలిఫోన్ల సప్లయి

న్యూఢిల్లీ, జులై 18 :— బెంగుళూరులోని ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ టెలిఫోన్సు ఇండస్ట్రీస్‌వారు యీ సంవత్సరం విదేశాలకు 90 లక్షల రూపాయలు విలువగల టెలిఫోన్‌లను, యితరపరికరాలు సప్లయి చేయనున్నారు.(బెజిల్,అర్జెంటీనా,బెల్జియం, ఇతోపియా మున్నగు పెక్కు దేశాలనుంచి యీ సంస్థకు చాలా ఆర్డర్లు వచ్చియున్నవి.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

వాచీలకు,గుండీలకు,ప్లాస్టిక్ సామానులకు ఏజెంట్లు కావలెను. శాంపిల్సుకు వ్రాయండి.
INDIA BUTTON COMPANY, BARA BAZAR, CALCUTTA-7.

రీ టెండరు నోటీసు

పిడుగురాళ్ల గ్రామ పంచాయతీ

పిడుగురాళ్ళ గ్రామ పంచాయతీ తాలూకు యీ క్రిందచూపిన వివరముల ప్రకారముపనులు నిర్వహించుటకు సీల్డు టెండర్లు ఈ క్రింద సంతకము చేయబడినవారిచే ది 25—7—66 సా. 3 గం: వరకు తీసికొనబడి ఆదేరోజు 3—30 ని: తెరువబడును. మిగతా వివరములు ఆఫీసు పనిచేయుకాలమందు తెలుసుకొనవచ్చును.

1. హరిజనవాడలో మంచినీటి బావిని త్రవ్వుట
   ఎస్టిమేటుమొత్తం 5000 —
   చెల్లించవలసినడిపాజిట్టు 250 —
2. జంగంపల్లి వెంకటేశ్వర్లు యింటివద్దనుండి హైవేస్ రోడ్డువరకు 0—6" సిమెంట్ కాల్వలు నిర్మించుటకుగాను.
   ఎస్టిమేటు మొత్తం 5000 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 250 —
3. పుద్దు మాధవరావుయింటివద్దనుండి వి.వి. సుబ్బయ్య యింటివరకు 0—6"సిమెంటు కాల్వలు నిర్మించుట గురించి..
   ఎస్టిమేటుమొత్తం 3000 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 150 —
4. కుంచం సర్వయ్య స్థలంలో కొత్త బావిని త్రవ్వుటకుగాను.
   ఎస్టిమేటుమొత్తం 3000 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 150 —
5. కె.పున్నయ్య యింటివద్దనుండి గంగిరెడ్డి పాటిమస్తాన్ దొడ్డివరకు గ్రావెల్‌రోడ్డు వేయుటకు
   ఎస్టిమేటు మొత్తం 2600 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 130 —
6. సింగిరెడ్డి వారి బావివద్దనుండి డి. అనంత రామయ్య యింటివరకు రోడ్డు, గుంటలు పూడ్చుట గురించి . . .
   ఎస్టిమేటు మొత్తం 2300 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 115 —
7. కంచిరాజువారి బావివద్దనుండి చేబియ్యం శీతారామయ్యగారి యింటివరకు గ్రావెల్ రోడ్డు మరియు 0—6" సిమెంటుకాల్వ నిర్మించుటకుగాను.
   ఎస్టిమేటుమొత్తం 1600. —
   చెల్లించవలసిన డిపాజిట్టు 80 —
8. యక్కల రాఘవయ్య యింటివద్దనుండి మిసాల యిసా సాయిల్ యింటివరకు మెటల్ రోడ్డు వేయుటకుగాను.
   ఎస్టిమేటు మొత్తం 1000 —
   చెల్లించవలసిన డిపాజిట్టు 50 —

(సం) ఎం. మల్లారెడ్డి, బి. ఏ.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా 1967 ఆఫ్‌సెట్ కాలెండర్లకు ఆర్డర్లు సంపాదించుటకు ఏజంట్లు కావలెను.
INDIAN ART CALENDAR CO. SIVAKASI.

మెషినరీ

పెట్టరు, కిర్లోస్కర్ ఇంజన్లకు ఉపయోగపడు క్రాంక్‌షాఫ్ట్లు, కనెక్టింగ్‌రాడ్లు, బేరింగులు, సిలిండరు హెడ్డు దొరకును. వ్రాయండి. షా ఇంజనీరింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 1738, మద్రాసు—1.
No. 1

వైద్య విషయములు

మధుమూత్ర వ్యాధి

"నాగా డైబెట్ క్యూర్" అమూల్యమైన ఆయుర్వేద మధుమూత్ర రోగనివారిణి. ఒందు ఖరీదు రు. 7—00 మాత్రమే. పోస్టేజి ఎక్స్‌ట్రా. వివరములకు నాగా డైబెట్‌క్యూరు ఫార్మసి [స్థాపితము 1951] పోస్టుబాక్సు నెం. 5, మద్రాసు 45

EDUCATIONAL

ది వర్కాప్సు పాలిటెక్నిక్, మచిలీపట్నం—2.
[స్థాపితం: 1956

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారి సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లోయర్,హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు ప్రశస్తమైన శిక్షణ ఇచ్చుచున్నప్రసిద్ధ సాంకేతికసంస్థ. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి ఫెయిల్ VIIth Form. ఫెయిల్అయినా చాలును. కోర్సు 2 సం:లు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారికి పి.డబ్ల్యు.డి., హైవేస్, జిల్లాపరిషత్తు, పంచాయతీ, మ్యునిసిపల్ పబ్లిక్‌హెల్తు, ఇంజనీరింగు డిపార్టుమెంటులలో 125 రూ. పై. ఉద్యోగములు దొరకగలవు. 5 సం: లు., తర్వాత గవర్నమెంటు ఎల్. సి. ఇ., ఎల్.ఎం.ఇ. ఎల్.ఇ.ఇ.ఎ., పరీక్షలకు ప్రైవేటుగా హాజరగుటకు గవర్నమెంటువారు అనుమతి ఇచ్చియున్నారు. గొప్ప విద్యార్థులుగల అనుభవశాలురైన ఇంజనీర్లచే నడిపించబడుచూ రాష్ట్రమంతటిలో హెచ్చు ఫలితములు, ఫస్టు క్లాసులు పొందుటకు ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ప్రాస్పెక్టసు అప్లికేషను ఫారం ఒకరూపాయి.

ఎస్.టి.జ్ఞానప్రకాశం, M.E., A.M.I.E.
ప్రిన్సిపాల్.

వేలము నోటీసు

నివేశన స్థలముల వేలము

గుంటూరుజిల్లా చీరాల విద్యా కళాశాల కెదురుగా వాడరేవు రోడ్డుప్రక్కన ఐ. ఎల్. టి. డి. కంపెనీ స్వాన్ కో—ఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్‌స్ట్రక్షన్ సొసైటీ తాలూకు హౌసింగ్ ఎస్టేటులో కాళీ నివేశన స్థలములు ప్రతి ఒకటికి 458 చ. గ. లు వైశాల్యము కలవి ది. 31.7.66 ఆదివారం ఉదయం 11 గంటలనుండి బహిరంగంగా వేలముతో సొసైటీ కార్యదర్శి వలన విక్రయించబడును గాన పాడదలచిన వారు కార్యదర్శి కార్యాలయమునుండి ముందుగా వివరములు, షరతులు తెలుసుకొని పాడుకొనవచ్చునని ఇందుమూలముగ వెల్లడిచేయడమైనది.

జి. అప్పారావు, కార్యదర్శి.

టెండరు

తూర్పు గోదావరి జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, కాకినాడ.

రసాయనికపు ఎరువులు లారీలపైన, రహదారివడవలపైన యీ దిగువ స్థలములకు ట్రాన్స్‌పోర్టు చేయుటకు నిర్ణీతమైన పత్రములో తే. 30—7—66 ది రోజు సీలు వేసిన టెండర్లు కోరడమైనది.

1. కాకినాడ, మచిలీపట్నం, మద్రాసు, విశాఖపట్నం పోర్టులనుండి జిల్లాలోని సొసైటీ గోదాములకున్ను
2. రాజమండ్రి, కాకినాడ, రేవులవద్దనుండి సెంట్రలు డెల్టాలోగల అన్నిబ్రాంచిలలోగల రేవులకున్ను టెండర్లు కోరడమైనది.

టెండరు దరఖాస్తు ఫారములు సొసైటీ ఆఫీసులలో రు. 5 —లకు పొందవలెను. టెండర్లు తే. 30—7—66 దీ సాయంకాలం 5 గంటలకు తెరువబడును.

పి. ఎ. పంతులు,
డిప్యూటి రిజిస్ట్రారు —స్పెషల్ ఆఫీసర్.

కంకిపాడు గ్రామ పంచాయతి

కంకిపాడు గ్రామ పంచాయతీకి 1966—67వ సం: వసూలువలసిన యీదిగువ సామానులు సప్లయి చేయునిమిత్తముది23.7.66 తేదీ శనివారం సాయంత్రం 4—00గం:ల వరకుపంచాయతీ కార్యనిర్వహణాధికారిచే గాని వారి అనుమతి పొందిన మరి యొకరిచేగాని టెండర్లు రసీదు చేసుకొనబడి ఆదేరోజు సాయంత్రము 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును.

టెండరు వివరములు, కావలసిన వస్తువుల వివరములు కార్యాలయము పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

పట్టిక	ధరావతు
1. స్టేషనరీ సామానులు	రు. 30—
2. పబ్లిక్‌హెల్తు సామానులు	రు. 40—
3. మాతాశిశుసౌఖ్యశాలయం సామానులు	రు 30—
4. వాహనములకున్ను టిక్కెట్లు	రు 5—

EXECUTIVE OFFICER.

ఔషధములు

నారసింహ లేహ్యం

వేహము, నిక్కాక, విప్పుత్నాల హరించి రక్తవృద్ధిని, బలమును కలిగించును. 20 తు. డబ్బి రు. 4—50. రోజాపువ్వు లేహ్యం—జీర్ణం, మలబద్ధం హరించి చక్కగా విరోచన మగును. 15 తు. రు. 1—75
సి. సి. ఏ. అండ్ కో, పెరిదేపి,నెల్లూరుజిల్లా. బ్రాంచి : గౌరీశంకరపురం, గుడివాడ.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric పాస్ లేక ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రాఫిస్టులుగను,సిగ్నలర్సుగను,అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను,టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రెయినింగు యివ్వబడును. పూర్తివివరములకు 50పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

నెలకు 120 నుండి 220 రు. జీతములుగల టెలిఫోన్ ఆపరేటర్లుగను టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్సుగను, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లుగను P.U.C., H.S.C., S.S.L.C., and MATRIC Passed or failed (boys and girls) కు శిక్షణయివ్వబడును. 1 రు ఎం. ఓ. పంపిన ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫారము అడ్మిషనుకు పంపబడును.

Principal B.T. & T.T. College Brodipet Guntur-2. (Regd By Govt.)

ఏజెంట్లు కావలెను

1967 కాలెండర్లకు ఏజంట్లు కావలెను. 140 ఆకర్షణీయమైన డిజైన్లు. మంచి కమీషను, బహుమతులు అదనం.
Embassy Trading Company, Sivakasi.

నోటీసు

హొస్పేట ప్రిన్సిపల్ మునసబు కోర్టులో
ఓ. ఎస్. 975/63 ఐ. ఏ. 499/65

డాక్టర్ కె. రామచంద్రయ్య, సుబ్బయ్యకుమారుడు, డాక్టరు. కమలాపురం, హొస్పేట తాలూకా (ప్రస్తుత నివాసము సైలేరు) పాడెక్కు [విశాఖపట్నంజిల్లా] . . . వాది పిటీషనరు

ఎదిరి

1. ఏ. గజరాజు, నారాయణస్వామి కుమారుడు, మేజర్, మర్చంటు. కంట్రాక్టరు, 2/60, రాణిగంజ్, సికింద్రాబాద్ [ఆం. ప్ర.] ఇంకను ఇతరులు నలుగురు ...ప్రతివాదులు.

1వ ప్రతివాది [ఏ. గజరాజు]కి నోటీసు :

పైనపేర్కొన్న డిక్రీపిటీషను [ఐ. ఏ. 499/65] 1వ ప్రతివాది హాజరై, ఆక్షేపణలు ఏమైన ఉన్నయెడల తెల్పుకొనుటకు 10—8—66 తేదీకి వాయిదా వేయబడియున్నది. ఆయనకు ఏమైన ఆక్షేపణలు ఉన్న యెడల ఆయన 10—8—66 తేదీ ఉ. 11 గం. లకు గౌ. ప్రిన్సిపల్ మునసబుకోర్టు, హొస్పేట సమక్షమున హాజరై తన ఆక్షేపణలను దాఖలు చేసికొనవలెను. లేని యెడల ఆయనను ఎక్స్‌పార్టీ చేసి ఆయన పరోక్షమున విషయం విచారణ జరుపబడి తీర్మానింపబడును.

[సం] ఎం. హెచ్. ఎం. గురుశంకరయ్య, అడ్వకేట్, హొస్పేట,
11—7—66

టెండరు నోటీసు

అనంతపురంజిల్లా, రాయదుర్గం తాలూకా కణేకల్లు గ్రామ పంచాయతీ యందు ఈ క్రింద ఉదహరించిన పనులకుగాను సీలువేసిన టెండర్లు ఈ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిచేగాని లేక వారి అనుమతి పొందినవారిచే గాని 29—7—66 తేదీ సాయంకాలం 4 గంటలవరకు ఈ ఆఫీసునందు తీసుకొనబడి అదేరోజు సాయంత్రం 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. మిగతా వివరములు ఆఫీసుపనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

పని వివరములు :

1] 1వ, వార్డునందు శ్రీ మఠం గురు పాదయ్య ఇంటి వద్ద బావి త్రవ్వించుట
   ఎస్టిమేటు మొత్తం రు. 3400. 00
   డిపాజిట్టు రు. 170. 00
2] వ, వార్డులో శ్రీ మెలగిరివల్లి దస్తగిరి సాబు ఇంటివద్ద ఎప్పెడి కట్టుట.
   ఎస్టిమేటుమొత్తం రు. 870. 00
   డిపాజిట్టు రు. 45. 00
3] హరిజనవాడనుండి నేసే పేటకు పోవు రోడ్డు రిపేరు చేయుట.
   ఎస్టిమేటు మొత్తం రు.3200. 00
   డిపాజిట్టు రు. 160. 00
4 కణేకల్లు నుండి హరిజనవాడకు పోవు రోడ్డు రిపేరు చేయుట.
   ఎస్టిమేటు మొత్తం రు 2600. 00
   డిపాజిట్టు రు. 130. 00

(సం) మహమ్మద్ హనీఫ్,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
కణేకల్లు.

రేడియో

బుధవారం, జూలై 20
శక 1888—ఆషాఢ 28

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 కె. అన్నామలై చెట్టియార్, 8—30 ఎస్. డి. బర్మన్ కర్: వేణువు. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, 5—50 పద్యపఠనం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—20 ప్రస్తుతాంశం, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 భారత దర్పణం, 7—35 చిత్రసీమ, 7—45 నాటికా: మన కర్తవ్యం—ప్రసంగం, 8—00 నాటిక మద్రాస్‌నుండి రిలే], 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 వాద్య సంగీతం, మధ్యాహ్నం: 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—45 కె. అన్నామలై చెట్టియార్, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం: 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు 5—35 లలిత సంగీతం, పద్యపఠనం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంట సీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 పెరిగిపోతున్న పట్టణాలు —విషమిస్తున్న సమస్యలు: వాతావరణ కాలుష్యాది సమస్యలు ప్రసంగం, 7—45 లలిత సంగీతం, 8—00 నాటిక [మద్రాస్‌నుండి రిలే], 8—30 చిత్ర తరంగిణి: ఫిల్మ్ సంగీతం, 9—45 అమృత వర్షిణి, 10—35 ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, సంగీతామృతం 6—05 టి. ఎస్. గోపతి, సంగీతామృతం ... కృష్ణమూర్తి, 8—15 మదురై మణి అయ్యర్ 9—30 శీర్కాళి కె. సదాశివం పిళ్లై, 10—00 టి. ఎస్. గోపతి. సాయంత్రం: 5—30 రాధానారాయణన్: వయొలిన్, 8—20 ముత్తుతాండవర్ కృతులు: శీర్కాళి గోవిందరాజన్, 9—45 వాద్య సంగీతం: 10—00 శీర్కాళి కె. సదాశివం పిళ్లై, 11—00 టి. రుక్మిణి, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాస్—బి 211.3 మీ.

ఉదయం: 6—00 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నం: 1—50 తె. వా. సాయంత్రం: 6—40 రాధా నారాయణన్: వయొలిన్, 7—00 తె. వా., 7—15 చిత్రగానం, 8—00 వాగీకులు: నాటిక, 9—45 మద్రాస్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

పొదలాడలో మహిళా రేడియో గ్రామీణసదస్సు

ఏలూరు, జూలై 18:— పెనుమంట్ర పంచాయతీసమితిలోని పొదలాడ గ్రామంలో జూలై 14 వ తేదీన మహిళా రేడియో గ్రామీణ సదస్సుకు జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి శ్రీ పి. రామకృష్ణారావు ప్రారంభోత్సవంచేశారు. శ్రీమతి మాడభూషి జయలక్ష్మి [సర్పంచ్] ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షతవహించారు. ఆహార ఉత్పత్తి సాధనలో రేడియో గ్రామీణ సదస్సు పాత్ర యొక్క విశిష్టతను గురించి శ్రీ రామకృష్ణారావు వివరించారు. శ్రీ సూర్యనారాయణమూర్తి [ఎన్. ఇ. ఓ.] కూడా ప్రసంగించారు. పశ్చిమగోదావరిజిల్లాలో పొదలాడ గ్రామం మహిళా పంచాయతీకూడా. [మ. వి]

దివిసీమలో సహకారసంఘాల రిజిష్ట్రార్ పర్యటన

మచిలీపట్నం, జూలై 18:— ఆంధ్ర ప్రదేశ్ సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ టి. ఎన్. రామన్ యిటీవల అవనిగడ్డ, కోడూరు, పూటగుండం, బసవనిపాలెం, గొల్లపాలెం, ఉపకలి, సంగమేశ్వరం, కమ్మనమోలు, నాగాయలంక, ఎదురుమొండి, గొల్లలమోద మున్నగు గ్రామాలను దర్శించి, దివిసీమలో భూమిలేని పేదవారికి వ్యవసాయక్షేత్రాల ద్వారా జీవనోపాధిని కల్పించేనిమిత్తం 29,000 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని పరిశీలించారు. ఆప్రాంతంలోని ఫీల్డ్ లేబర్‌సంఘ ప్రతినిధులతో కూడా ఆయన చర్చలు జరిపారు. శ్రీ రామన్‌వెంట శ్రీ కె. సూర్యనారాయణ, శ్రీ ఎ. శిరామమూర్తి, శ్రీ ఎం. వి. కృష్ణారావు, శ్రీ పి. రాఘవయ్య, శ్రీ కేశవ పెరుమాళ్ళు, శ్రీ వి. నారాయణమూర్తి వున్నారు. ఈబంజరు భూములలో సాగు చేయడానికి అవకాశాలు వున్నదీ లేనిదీ కూడా ఆయన పరిశీలించారు. [మ. వి.]

దేశప్రగతికి గ్రామ సేవకులు తోడ్పడాలి

గోపన్నపాలెంలో జరిగిన ఆహార ఉత్పత్తి సదస్సులో పలువురిహితవు

ఏలూరు, జూలై 18:—ఇక్కడికి సమీపంలోవున్న గోపన్నపాలెంలో జూలై 14,15 తేదీలలో ఆహార ఉత్పత్తి పై సదస్సు జరిగింది. గ్రామసేవక్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శ్రీ పి.వి. చింతామణి ఈసదస్సుకు అధ్యక్షతవహించారు. గణపవరం పంచాయతీ సమితికి చెందిన మున్నూరు విస్తరణ శాఖాధికారులు, అయిదుగురు గ్రామసేవకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బాపట్ల, రాజేంద్రనగర్‌లనుండి వచ్చిన అధ్యాపకులు కూడా ఈసదస్సుకు హాజరైనారు.

ఏలూరు ఐ. ఏ. డి. పి. ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ ని.తర్. వెంకట్రాం ఈ సదస్సును ప్రారంభిస్తూ గ్రామాలలో లభించే సంపదను, సంపత్తిని పూర్తిగా వినియోగించుకోవాలని, ఆధునిక పద్ధతులద్వారా వ్యవసాయంలో సత్వర ఫలితాలను సాధించాలని అన్నారు.

తొందరగా రాబడినిచ్చే పంటలను, కూరగాయలను పండించాలని, పశుగణాభివృద్ధి, కోళ్ల పెంపకం మున్నగు కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, దేశాన్ని ఎదుర్కొంటున్న ఆహార సమస్యను పరిష్కరించాలని శ్రీ వెంకట్రాం హితవు పలికారు.

గణపవరంసమితి విస్తరణాధికారి శ్రీ ఎం.వి. అవధానులు, ప్రస్తుత ఆహార పరిస్థితిలో రైతులు విద్యావంతులు కావడం ఎంతో అవసరమని నొక్కి వక్కాణించారు.

సదస్సు ముగింపునాడు గోపన్నపాలెం గ్రామసేవక శిక్షణకేంద్రంవార్షిక దినం జరిగింది. శ్రీ డి. హనుమంతరావు అధ్యక్షత వహించారు.

శిక్షణపొందిన గ్రామసేవకులు తమ అనుభవాలతో, నేర్చుకొనిన సాంకేతిక శిక్షణతో దేశ ప్రగతికి కృషి చేయాలని, క్రమశిక్షణతో, విశ్వాసంతో, గ్రామ సేవకులు తమ వృత్తి నాణ్యతలను గడపాలని, తమ తమ ప్రతిష్ఠలను సుప్రతిష్ఠితం చేసుకోవాలని, శిక్షణ పొందిన అనంతరం వెళ్ళిపోతున్న గ్రామసేవకులకు శ్రీ హనుమంతరావు హితవు గరిపారు.

పంచాయతీలో శిక్షణ పొందినవారు ప్రచురించిన 'గ్రామోదయ' సంచికను శ్రీ కె.చిన్న పంతులు ఆవిష్కరించారు. శ్రీ ఎం. వి. శంకరయ్య వందన సమర్పణ చేశారు. [మ. వి.]

ఆకాశవాణి గ్రామీణ కార్యక్రమాలవేళలమార్పుకు విజ్ఞప్తి

ఏలూరు, జూలై 18:— న్యూఢిల్లీఆకాశవాణికేంద్రప్రసారశాఖ డైరెక్టర్ శ్రీ షేర్ సింగ్ గురువారం నాడు పిప్పర గణపవరం గ్రామాలను సందర్శించారు. పిప్పరలో రైతులగోష్ఠిలో ఆయన ప్రసంగించారు.

రైతులకు అనుకూలంగా ఉండేటట్లుగా ఆకాశవాణి ప్రసారంచేసే గ్రామీణ కార్యక్రమాలను సా 6—30గం. నుండి7గం.లకు బదులుగా 7—15 నుండి 7—45గం.లకు మార్పు చేయవలసినదిగా రైతులు వారిని కోరారు. డైరెక్టరు వెంట విజయవాడ ఆకాశవాణికేంద్రం డైరెక్టర్ శ్రీ అష్ఫక్ హుస్సేన్, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ [ఏలూరు] శ్రీ జి. రామానాథులు ఉన్నారు.

ఆకివీడు సమితి సర్వసభ్య సమావేశం

ఏలూరు, జూలై 18:— ఆకివీడు పంచాయతీ సమితి సర్వసభ్య సమావేశం గతగురువారం సమితికార్యాలయంలో జరిగింది. సమితి అధ్యక్షుడు శ్రీ బి. కుసుమేశ్వరరావు సమావేశానికి అధ్యక్షతవహించారు.

1966—67సంవత్సరంలో వివిధపద్దుల క్రింద జరుగవలసిన పనుల కార్యక్రమాలను సమావేశం ఆమోదించింది.

పాములపర్రు శివారు గ్రామమైన వెంకటరాజపురంలో ప్రాథమిక పాఠశాల భవననిర్మాణానికి రు. 16,000 లు మంజూరుచేయబడింది. ఆకివీడులో కూడా ప్రాథమిక పాఠశాలభవన నిర్మాణార్థం రు 12,500లు మంజూరు చేశారు. ఉప్పులూరు గ్రామంలో గ్రంథాలయభవనం నిర్మించే నిమిత్తం రు 12,600లు మంజూరుచేయడమైంది. ఉండిలోని మహిళామండలికి, భవననిర్మాణానికై రు. 5,000 లను పంచాయతీ సమితి మంజూరు చేసింది. మహిళామండలి కూడా తమ భవన నిర్మాణార్థం సరిసమానంగా ధనాన్ని వసూలు చేసింది. [మ. వి.]

ఖమ్మంజిల్లా గ్రామసేవకసంఘ కార్యవర్గం

భద్రాచలం, జూలై 18 :— ఖమ్మం జిల్లా గ్రామసేవకులు, గ్రామ సేవికల సర్వసభ్య సమావేశం రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ బి. వెంకటేశ్వరరావు ఆధ్యక్షతన ఇటీవల తల్లాడలో జరిగింది. ప్రమోషన్ తదితర కోర్కెల సాధనలకు గ్రామసేవకులు, సేవికలు సమైక్యతతో వ్యవహరించాలని అధ్యక్షులు కోరారు. సెప్టెంబరులో గ్రామసేవకులు సేవికల జిల్లా గోష్ఠిని జరపడానికి తీర్మానించారు. 1966—67 సంవత్సరానికి ఈదిగువ నూతన కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీయుతులు అనంతరాములు: అధ్యక్షులు, శ్రీమతి ఎం. ధనలక్ష్మి: ఉపాధ్యక్షురాలు, ఆర్. గురునాథం: ప్రధాన కార్యదర్శి, ఎం. విఠయ్య: సహాయకార్యదర్శి, సానకారరావు: కోశాధికారి, కె. బి. కె. శర్మ, రామలింగేశ్వరరావు: ఆడిటరు

మున్సిపల్ స్కూలుకు శంకుస్థాపన

అమలాపురము, జూలై 18:— ఇటీవల యిచ్చట సెట్టిబలిజపేటలోని ఒక మునిసిపల్ స్కూలుకు రివిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ ఎ. సత్యనారాయణమూర్తి శంకుస్థాపన జరిపారు. శ్రీ కొల్లూరు చినవెంకటరత్నం సభకు అధ్యక్షత వహించారు. మునిసిపల్ సెక్రెటరీ స్పెషల్ ఆఫీసరు శ్రీ ఎ. సుందరరావు వందన సమర్పణ చేశారు.

గూడూరు డివిజనల్ గ్రామోద్యోగుల మహాసభ

వెంకటగిరి, జూలై 18:—నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ గ్రామోద్యోగుల సమావేశం ఇటీవల యిక్కడ నెల్లూరుజిల్లా గ్రామోద్యోగుల సంఘాధ్యక్షులు శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి [నెల్లూరు జిల్లా పరిషత్ చేర్మన్] అధ్యక్షతన జరిగింది. గ్రామోద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలనుగూర్చి పలువురు ప్రసంగించారు.

గ్రామోద్యోగులకు యివ్వవలసిన గౌరవవేతనం యివ్వడంలేదని, వారికి జీతాలు స్వల్పమైనా నాకరిక సురుతర బాధ్యతలను దృష్టిలో వుంచుకుని గౌరవము యివ్వవలసినదిగా అధ్యక్షులు కోరారు.

సూళ్ళూరుపేట తాలూకాలో కొంతమంది గ్రామోద్యోగులకు ఈ తేదీ వరకు జీతాలు యివ్వలేదని చెప్పారు.

జిల్లా కలెక్టరు శ్రీ మురళీధరరావు మాట్లాడుతూ, గ్రామోద్యోగులు సక్రమమైన రికార్డులు తయారుచేయాలని, వారు వ్రాసేలేఖలు మొదలైన ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు ఆధారపడియుంటాయని, వసూలు విషయములో ప్రతి ఒక్కరు పూర్తిగా శ్రద్ధవహించి చేయాలని, సకాలములో రైతులను అడగాలని సూచించారు. శ్రీ వీరయ్యనాయుడు వందన సమర్పణ చేశారు. [మ. వి.]

నంద్యాలలో బియ్యం పంపిణీ పరిస్థితి

నంద్యాల, జూలై 18:— స్థానిక తహశీల్దారు శ్రీ పి. వి. శేషయ్యవట్నంలో 20 దుకాణాలకు 370 బస్తాల ఢిల్లీభోగాల బియ్యం, 370 బస్తాల అక్కుళ్ళు పంపిణీ చేసి, ప్రతికార్డుకు జూలై 14నుండి 3 కిలోల ఢిల్లీభోగాల బియ్యం, 3 కిలోల అక్కుళ్ళబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటుగా 20 అంగళ్లలో ఈ పంపిణీచేయడం జరుగుతున్నది. గత రెండు నెలలపైగా యిక్కడ బియ్యం పంపిణీచేయబడలేదు. ఢిల్లీభోగాల బియ్యం కిలో 0.91 పై, అక్కుళ్ళ 0.71పై. చొప్పున హోటళ్ళకు బియ్యం సరఫరా చేశారు. కిరసనాయిలు 8000, ఐ. ఒ. సి. లీటరు స్టాకు వచ్చినది. త్వరలోనే లీటరు 0.53 పై. చొప్పున పంపిణీ చేస్తామనితెలియజేశారు. [మ.వి]

మున్సిపల్ హైస్కూలు ప్రారంభోత్సవం

గూడూరు, జూలై 18 :— గత 13 సంవత్సరాలుగా పశ్చిమగూడూరు, మారుతీనగర్‌లో వుంటూ వచ్చిన మాధ్యమిక పాఠశాల ఉన్నతపాఠశాలగా రూపొందింది. ఈ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం నెల్లూరు డి.ఇ.వో. శ్రీ ఎన్. బసవరాజుచే జరుపబడినది. ఆయన మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికై తోడ్పడవలసినదిగా కోరారు.

ప్రధానోపాధ్యాయుడు శ్రీ యం. యం. డి. హనీఫ్ నివేదిక చదివారు. ప్రారంభోపన్యాసకులు శ్రీ ఎస్. రామచంద్రరావు మాట్లాడుతూ యీ ప్రాంతంలో హైస్కూలుస్థాపించడం ఎంతో సంతోషింపదగిన విషయమని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దీక్షతో హైస్కూలు అభివృద్ధికై కృషిచేయాలన్నారు. శ్రీయుతులు టి. వి. శేషయ్య, చిట్టేటి చెంగయ్య, శ్రీ వై. వి. పున్నయ్య, కూడా మాట్లాడారు. శ్రీ హనీఫ్ వందన సమర్పణ చేశారు. [మ. వి]

విద్యార్థుల సమర్థతను పెంపొందించాలి

ఖమ్మం, జూలై 18:— ఖమ్మం జిల్లా పరిషత్ భవనంలో ప్రధానోపాధ్యాయుల సమ్మేళనం, ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యం. రవీంద్రనాథ్ అధ్యక్షతన యిటీవల జరిగింది. ఈసందర్భంలో విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులను ఉద్దేశించి పాఠశాలలో నిర్మాణాత్మకమైన అభివృద్ధికి తగు కార్యక్రమం నిర్ణయించుకొని విద్యార్థుల సమర్థతను పెంపొందింపజేయుటకు పాటుపడవలసిందిగా కోరారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కొండలరావు మాట్లాడుతూ యీ సంవత్సరం హైస్కూలు పరీక్షలో జిల్లాపరిషత్‌పాఠశాలలలో ఎక్కువమంది విద్యార్థులు ఉత్తీర్ణులైనందుకు ఉపాధ్యాయుల నభినందించారు.

పిమ్మట యిన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ శ్రీ సి.వి. రామకృష్ణారావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా యితర జిల్లాలకు మార్గదర్శకమై విద్యాస్థాయిని పెంపొందించవలసిందిగా చెప్పారు.

వైస్‌ఛాన్సలర్ శ్రీ అయ్యంగారికి సన్మానం

విశాఖపట్నం, జూలై 18:— ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్—ఛాన్సలర్ డాక్టర్ కె. ఆర్. శ్రీనివాసఅయ్యంగార్ ఆంధ్ర యూనివర్శిటీ ఉపాధ్యాయుల సంఘం జూలై 11న, యూనివర్శిటీ సెనేట్ హాలులో సన్మానంచేసిన సందర్భంలో శ్రీ అయ్యంగార్ ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విశ్రాంతిసమయాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగపర్చాలని హితవు పలికారు. ఉపాధ్యాయ వృత్తిగడుపుతున్నవారికి జీతాలు సరిగా యివ్వబడలేకపోయినప్పటికీ, అవృత్తికిగౌరవం, బహుమతులు యివ్వబడుతూనే వున్నవని చెప్పారు.

ఈ సన్మానసభకు ఆంధ్రోపాలజీశాఖాధిపతి డాక్టర్ యస్. సుబ్బారెడ్డి [అసోసియేషన్ అధ్యక్షుడు] అధ్యక్షతవహించారు. శ్రీఅయ్యంగార్‌అధ్వర్యంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరింత గౌరవ ప్రతిష్ఠలను, కీర్తిని పొందగలదని తమ ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

స్వామి జ్ఞానానంద, ప్రొఫెసర్ కె. సచ్చిదానందమూర్తి, శ్రీయుతులుకె.సాంబశివరావు, కె. మూర్తి, ఎస్. రమణరావు, ఎం. సుబ్బారావు, ఎ. ప్రసన్నకుమార్, డాక్టర్ అయ్యంగార్ గురించి ప్రసంగించారు. కార్యదర్శి శ్రీ వై. శ్రీరామమూర్తి వందనసమర్పణచేశారు. [మ.వి]

తెలుగునాడు

నంద్యాల

నంద్యాల హెడ్ పోస్టాఫీసులో అఖిల భారత తంతి తపాలా పోస్టుమన్, నాలుగవ తరగతి ఇ. డి. ఉద్యోగుల సంఘం శాఖ వారు యిటీవల సమావేశమై ఈ క్రిందివారిని నూతన కార్యవర్గం సభ్యులుగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు: శ్రీ టి. సుందరరాజు, ఉపాధ్యక్షులు : శ్రీ కె. వెంకట్రామాచార్యు, శ్రీ జి. నాగముని, కార్యదర్శి : శ్రీ ఎస్. ఎ. గఫూర్, శ్రీ డి. వెంకటరెడ్డి, శ్రీ ఎ. పి. తిమ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు : శ్రీ ఎస్. స్వామిదాసు, శ్రీ ఇ. నారాయణ, శ్రీ ఎస్. లాలామియా, శ్రీ ఎస్. సత్యబాబు. కోశాధికారి : శ్రీఎస్. అబ్దుల్లా.

* * *

నంద్యాల పి.డబ్ల్యు.డి.ఆఫీసులో తపరిణిలో సంఘ అధ్యక్షుడు శ్రీ రసూల్ అధ్యక్షతన సమావేశమై ఈ క్రింది వారిని నంద్యాల ఎన్.జి.ఒ.ల సమితి కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొన్నది:

గౌరవ సభ్యులు : శ్రీ అబ్దుల్ గఫూర్, అధ్యక్షులు : శ్రీ దస్తగిరిరెడ్డి, కార్యదర్శి శ్రీ కె. ఎన్. సింగు, కోశాధిపతి : శ్రీ రామసుదాసు, సభ్యులు : శ్రీ మహమ్మద్ యిస్మాయిల్, శ్రీ ఎం. కృష్ణన్, శ్రీ ఎస్. జబ్బార్, శ్రీ గులాం హుస్సేన్, శ్రీ అబ్దుల్ షరీఫ్, ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి శ్రీ ఎం. రామస్వామి కర్నూలు జిల్లా ఎగ్జిక్యూటివ్ యింజనీరు శ్రీ కామేశ్వరరావు, శ్రీ హెచ్. రాఘవేంద్రరావు, శ్రీ శంకరరావు, శ్రీ మహమ్మద్ ఖాన్ మున్నగువారు విచ్చేశారు. శ్రీ దస్తగిరిరెడ్డి వందన సమర్పణ చేశారు.

విజయవాడ

ది విజయవాడ కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ అసోసియేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం యిటీవల విజయవాడ, గోపాలరెడ్డి రోడ్డులోని రవి స్కూల్ ఆఫ్ కామర్సు ఆవరణలో జరిగింది. ఈ క్రింది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోబడ్డారు.

శ్రీ ఎం. రామారావు : అధ్యక్షులు శ్రీ జి. సాంబమూర్తి : ఉపాధ్యక్షుడు. శ్రీ ఎస్. వి. ఎస్. ఆర్. ఆంజనేయులు : కార్యదర్శి. శ్రీ పి. బ్రహ్మానందరావు : కోశాధికారి. శ్రీ కె. వి. నరసింహాచార్యులు, శ్రీ డి. వి. రాఘవయ్య, శ్రీ ఎం. నరసింహాచార్యులు : వర్కింగ్ కమిటీ సభ్యులు.

బందరు

బందరు జనతాఆర్ట్సు థియేటర్సు సర్వసభ్య సమావేశం శ్రీ పి.వి. నారాయణరాజు అధ్యక్షతను ఇటీవలజరిగి, ఈక్రిందివారిని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు: సర్వశ్రీ పి.వి. నారాయణరాజు [అధ్యక్షులు], గన్నాల వెంకట వీరరాఘవస్వామి [ఉపాధ్యక్షులు], విన్నకోట వెంకటేశ్వరరావు [కార్యదర్శి], యస్. సోమలింగం [సహాయకార్యదర్శి], కె. ప్రభాకరరావు [కోశాధికారి], కోరా కృష్ణ [ఆర్గనైజరు]. సభ్యులుగా—పి. సూరిబాబు, ఆర్.ఆర్.ఢి., సి.వి. యస్. సోమేశ్వరరావు, పి. చలపతయ్య, కొల్లూరిరామకృష్ణారావు, సిహెచ్.సుబ్బారావు, ఎ. బాబ్జీ. [మ. వి.]

రాజమండ్రి

రాజమండ్రి ప్రెస్‌వర్కర్స్ యూనియన్ 13వ వార్షికోత్సవం శ్రీ ఎ. కొండలరావు అధ్యక్షతన జరిగింది. శ్రీ ఎల్. సూర్యనారాయణ [కార్యదర్శి], నివేదిక సమర్పించారు. శ్రీయుతులు ఐ. శరభరాజు, జి. ఎస్. బాలాజీదాస్, సి. ప్రభాకరచౌదరి, పి. రామారావు వై.సూర్యారావు, ఐ.తాతారావులు ప్రసంగించారు. జీవన వ్యయ సూచికతో సమానంగా జీతాలు పెంచాలని వర్కర్స్ ప్రెస్‌యజమానులను కోరారు. ఈ దిగువ నూతన కార్యవర్గంఎన్నుకోబడింది. అధ్యక్షులు: శ్రీ దొడ్డిసింహాద్రి, ఉపాధ్యక్షులు: శ్రీ కె. వెంకటేశ్వరరావు, శ్రీ ఎ.కొండలరావు, కార్యదర్శి: శ్రీహెల్లంగిసుబ్బారావు, సంయుక్త కార్యదర్శులు: శ్రీ కర్రి వెంకట హరనాధ్

* * *

స్థానిక రవీంద్ర సంస్కృతిక సంఘంసమావేశం ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. రాఘవాచార్ అధ్యక్షతనజరిగింది. గత పరీక్షలలో వివిధ సబ్జెక్టులలో ప్రథమస్థానం పొందిన స్కూలు విద్యార్థులకుబహుమతులందజేయబడినవి. శ్రీ బి. వి. ఎస్. పాత్రుడు, శ్రీ టి. బుల్లయ్య, శ్రీ కె. భాస్కరావులు ప్రసంగించారు. శ్రీ పి. రామనాధన్‌బీద విద్యార్థికి ప్రతినెలా రూ 5లు విరాళం ఇవ్వగలమని ప్రకటించారు. హయ్యర్ సారంగ బీద విద్యార్థులకు తమసంస్థ ఉచితంగా పుస్తకాలను సంఘరాచేయుగలదని శ్రీ ఎస్. వి. వెంకటేశ్వరరావు [కార్యదర్శి] తెలిపారు. [మ. వి.]

శ్రీకాకుళం

శ్రీకాకుళంరోటరీ క్లబ్‌కు 1966—67 సంవత్సరముసకు శ్రీరొక్కంలక్ష్మీనరసింహంను అధ్యక్షుడుగా ఏర్పాటుచేసే సందర్భంలో ఒక సమావేశము జరిగింది.

విజయనగరం రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ కృష్ణమోహన్, శ్రీ గంగరాజులు —రోటరీ మెడల్‌ను అధ్యక్షునికి బహూకరించారు. శ్రీ రొక్కం దొర, శ్రీ గుడివాడ రామకృష్ణారావు ల జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ కె. సీతారామస్వామి, శ్రీ టి. వి.శివరావులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారుభయులురు. 125 లు విరాళము రోటరీక్లబ్బుకు యిచ్చారు.

కార్యదర్శి శ్రీ టి. వి.కుమారగుప్త నివేదిక చదివారు. ఉపాధ్యక్షుడు శ్రీ జి. వి. లక్ష్మణరావు వందన సమర్పణ చెప్పారు. [మ.వి]

భీమవరం

భీమవరం చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయసంఘం నూతన పాలకవర్గ సభ్యులు యిటీవల జరిగిన మహాజనసభలో అధ్యక్షుడు శ్రీ పెన్మెత్స కనకం అధ్యక్షతను ఎట్టి పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకొనబడ్డ నూతన పాలకవర్గ సభ్యులు : శ్రీ తమ్మిసెట్టి వెంకట లక్ష్మినారాయణ : అధ్యక్షుడు, శ్రీ బండారు కృష్ణమూర్తి, శ్రీ గుడిసెట్ల లక్ష్మయ్య, శ్రీ కొడవటి సుబ్బారావు, శ్రీ విశ్వనాథం రంగారావు, శ్రీ నెల్లూరుపల్లి సత్యనారాయణమూర్తి [ఉపాధ్యక్షుడు], శ్రీ సరదా కోటిసోమన్న. మ.వి.

నెల్లూరు

నెల్లూరుజిల్లా భారత్ స్కౌట్స్, గైడ్స్ అసోసియేషన్‌కు ఈ క్రింది నూతన కార్యవర్గం ఎన్నికైంది: శ్రీ ఆర్. ఎల్. రెడ్డి అధ్యక్షుడు, శ్రీఎస్. శంకర్ చైర్మన్, శ్రీ కె. ఎస్. సుందరరాజారావు—కార్యదర్శి. [మ. వి]

గాలిదెబ్బవల్ల ఈమని ఉన్నత పాఠశాల పాకలకు నష్టం

ఈమని, జూలై 18 :— ఈమని జిల్లా పరిషత్తు హైస్కూలులో తాత్కాలికంగావున్న షెడ్డు 8 వ తేదీన స్కూలు పనిచేస్తున్నప్పుడు పెద్ద గాలికి పడిపోయింది. అందులో పనిచేస్తున్న విద్యార్థులను, వుపాధ్యాయులను బయటికి లాగివేయవలసివచ్చింది.

ఈ ప్రమాదంలో ఒక విద్యార్థికి కాలి ఎముక దెబ్బతిన్నది. 10 వ తేది సాయంత్రం శ్రీ పేడూరి నాగేశ్వరరావు [జిల్లా పరిషత్తు చేర్మన్] శ్రీ సుబ్బారావు [జిల్లా పరిషత్తు అసిస్టెంటు యింజనీరు] పడిపోయిన షెడ్డును చూసి, దానిస్థానే పక్కా భవనం కట్టుటకు త్వరలో ఏర్పాటుచేయబడునని తెలిపారు. షెడ్డు పడిపోయినప్పుడుఅందులో రెండు తరగతులు మాత్రమే జరుగుతున్నవనీ, యెవరికీ ఏ ప్రమాదమైన దెబ్బలు తగులలేదని, ప్రధానోపాధ్యాయులు తెలిపారు. గత సంవత్సరం ఈమని హైస్కూలులో ఎస్. ఎస్. ఎల్. సి. క్లాసులో నూటికి నూరు శాతం కృతార్థులైనారు. [మ. వి.]

పిఠాపురంలో వనమహోత్సవము

పిఠాపురం, జూలై 18 :— ఇటీవల పిఠాపురం మున్సిపలు హైస్కూలు ఆవరణలో మున్సిపల్ చేర్మన్ శ్రీ డి. వి. కె. సూర్యారావు కొబ్బరి మొక్కలు నాటి వనమహోత్సవానికి ప్రారంభోత్సవంచేశారు. డాక్టర్ సి. రంగారావు, ఆర్. వి. ఎస్. సూర్యనారాయణరాజు, మున్నగువారువనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. బ్లాకు డెవలెప్మెంటు ఆఫీసరు శ్రీ ఆర్. వి. ఎస్. సూర్యనారాయణ రాజు జెండా ప్రతిష్ఠ చేశారు.

అదే రోజున సాయంత్రం ఫకీరుద్దీన్ పాలెం గ్రామంలో సర్పంచ్ శ్రీ ముమ్మిడి అబ్బిరాజు మొక్కలు నాటి వనమహోత్సవం చేశారు. సదరు మహోత్సవానికి బ్లాక్ డెవలెప్మెంటు ఆఫీసరు, ఇతర ప్రముఖులు హాజరైనారు. [మ వి.]

ఉచితంగా 'చెన్నకేశవ స్తవం' గ్రంథం పంపిణీ

కొవ్వూరు, జూలై 18 :— యోగానంద పబ్లికేషన్సు [కొవ్వూరు] అధిపతి శ్రీ వాద్దేపు గవరాజు తమచే ప్రచురింపబడిన 'చెన్నకేశవ స్తవం [రచయిత : శ్రీ ఎ. వి. సోమాచారి] సమితి పబ్లిక్ లైబ్రరీలకు కోరికపై ఉచితంగాసరఫరాచేయబడునితెలియజేస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో సేల్సు డిపో

కొయ్యలగూడెం, జూలై 18 :— ఖమ్మం జిల్లా తిరుమలకుంటలో గిరిజనుల సౌకర్యం నిమిత్తం ఏర్పాటుచేసిన సేల్సుడిపోకు శ్రీ జి. వీరన్న [కార్పొరేషన్ మేనేజరు]చే ప్రారంభోత్సవం చేయబడ్డది.

అమలాపురంసమితిలో కుటుంబ నియంత్రణ చికిత్సా కార్యక్రమం

అంబాజీపేట, జూలై 18:—అమలాపురం పంచాయతీ సమితిలోని మాచవరం, బొడసకుర్రు, ఉప్పలగుప్తం గ్రామాలలో ఇటీవల 60 మందికి, కుటుంబనియంత్రణ కార్యక్రమంక్రింద ఆపరేషన్లుజరిగాయి. ఈ కార్యక్రమం కాకినాడ, మొబైల్ సర్జికల్ యూనిట్ వారి అధ్వర్యంలో జరిగింది. సర్జికల్ యూనిట్ ఆఫీసరు, డాక్టర్ పి. సుబ్బారావు, భీమనపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు, డాక్టర్ జి. పళ్ళంరాజు ఈ ఆపరేషన్లు నిర్వహించారు.

ఆపరేషన్ చేయించుకున్న ప్రతిపురుషునికి వైద్యసదుపాయాలుకాక రూ. 10 —చొప్పున యిస్తున్నారు. పై మూడు గ్రామాలనుంచి సుమారు 150 మంది అంగీకారంతెలిపి, 60 మంది మాత్రమే "వేసక్టమి" చేయించుకున్నట్లు తెలిసింది. [మ.వి]

అమెరికన్ శాంతిదళ వలంటీర్ల కార్యక్రమం

ఒంగోలు, జూలై 18:— అమెరికన్ శాంతిదళ వాలంటీర్ల కార్యక్రమానికి ఒంగోలు ప్రభుత్వ బేసిక్ ట్రైనింగుస్కూలులో శ్రీమతి కె. యం. సుగుణ [యిన్స్ట్రక్టర్—గుంటూరు] యిటీవల ప్రారంభోత్సవం చేశారు. శ్రీ వీర గంధం నారాయణస్వామి [హెడ్‌మాస్టరు] స్వాగతమిచ్చారు. కుమారి పాట్‌మర్ఫి, శ్రీ బిల్ బ్రస్సుహార్స్ట శ్రీమతులు గ్రెన్‌పోస్టల్, వార్నర్ మాట్లాడుచూ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. శ్రీ బిషెల్ వందన సమర్పణ గావించారు.

శ్రీ ముదిగంటి జగన్నశాస్త్రికి సన్మానం

తణుకు, జూలై 18 :— ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ అధ్వర్యాన యిటీవల స్థానిక బహుళార్థసాధక పాఠశాలలో స్వాతంత్ర యోధుడు శ్రీ ముదిగంటి జగన్నశాస్త్రికి సన్మానం జరిగింది. పశ్చిమ గోదావరిజిల్లా, విద్యాశాఖాధికారి శ్రీ న. వీరయ్య చౌదరి శ్రీ శాస్త్రిని రూ. 116 లతోనూ, దుశ్శాలువతోను సత్కరించారు. శ్రీ పోతాప్రగడ శిరామారావు అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీయుతులు వేదుల సూర్యనారాయణశర్మ, పిల్లలమర్రి మార్కండేయశాస్త్రి, తెలుగు రాజు, వై. నరసింహారావు, శానిరామారావు, మల్లికార్జునరావు, కె. సుబ్బారావులు ప్రసంగించారు. శ్రీ జగన్నశాస్త్రి కృతజ్ఞత తెలిపారు. [మ. వి.]

పొన్నూరు, బాపట్ల ప్రాంతంలో ప్రొహిబిషన్ దాడులు

పొన్నూరు, జూలై 18:— మంగళూరు 16 గాలనుల కావుసారాయి 80 సీసాలలో నింపి నాలుగు గోతాలతో ఎగుమతి అవుతుండగా నిడుబ్రోలు ఊరిబయట పోలీసు దర్యాప్తు పార్టీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు మంగళవారం పట్టుకున్నారు. ఒక సైకిల్ స్వాధీనపర్చుకోబడింది. సదరుట బుల్లికార్జునరావు, బుర్రి వెంకయ్య అనువారలను అరెస్టుచేసి కేసుపెట్టారు.

ప్రొహిబిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యస్. ఏ. ఖాదర్‌సిబ్బందితో పొన్నూరు, బాపట్ల, సిరాల పరిసర ప్రాంతాలలో ప్రొహిబిషన్ దాడులు చేశారు.

జూన్‌నెలాఖరుకు 1740 మందిని అరెస్టు చేయుబడ్డారు. 5382 గాలనుల వూట, 269 గాలన్ల కావుసారాయి, 330 గ్రాముల గంజాయి, 10 సీసాల విదేశీబ్రాందీ పట్టుకున్నారు. వివిధ కోర్టులలో రు. 50,455 లు జరిమానాలుగా వసూలువేయబడినవి. 93 మంది జైలుశిక్ష అనుభవించారు.

పాలకొల్లు-నర్సాపూర్ లయన్స్ క్లబ్

పాలకొల్లు, జూలై 18:—పాలకొల్లు నర్సాపూర్ లయన్సుక్లబ్బు ఇన్‌స్టలేషను సమావేశం పాలకొల్లు రైసుమిల్లర్సు అసోసియేషన్ హాలులో శ్రీ పి. వెంకటేశ్వర్లు అధ్యక్షతను జరిగింది. నూతన సంవత్సరానికి ఈ క్రిందివారు నియమింపబడ్డారు. డాక్టర్ ఏ. కేశవరావు అధ్యక్షులు, శ్రీయుతులు ఎ. వెంకట్రాయుడు, సిహెచ్. సూర్యారావు, బి. విశ్వనాథం, ఉపాధ్యక్షులు, డాక్టర్ డి.ఎస్. మూర్తి : కార్యదర్శి, ఏ. రాం ప్రసాద్, సంయుక్త కార్యదర్శి, పి. వాసుదేవరావు : లైన్స్ టేమర్, కె. యస్. ఎస్. గుప్తా, టైల్ ట్విస్టర్, సిహెచ్.ఎల్. ఎన్ దవేజి : కోశాధికారి, శ్రీయుతులు డి. వి. ఆర్. గుప్తా. ఎస్. కాశీవిశ్వనాథం, జి. ఎం. గుప్తా, బి. వి. రాఘవులు, సిహెచ్. రెడ్డప్ప, ధనేజి, పిహెచ్. లక్ష్మణరావు, కె. వి. వి. ఎస్. శంభూప్రసాద్, డాక్టర్ టి. సత్యనారాయణ డైరెక్టర్స్.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బి. సూర్యనారాయణ పోలీసు డిప్యూటీసూపరింటెండెంటు నర్సాపురం, పాల్గొని తగు సలహా లిచ్చారు. క్లబ్ తరఫున నర్సాపూర్ కుష్ఠుఆసుపత్రికి రు. 500 లు, మిషన్ హైస్కూలుకు రు. 325, పైలరు హైస్కూలులో ఎస్. ఎస్. ఎల్. సి. విద్యార్థికి రు. 75 లు, కుష్ఠుఆసుపత్రిలో రోగులకు దుప్పట్లుకూడా పంచిపెట్టారు.

వ్యవసాయ పట్టభద్రుల సమావేశం

తాడేపల్లిగూడెం, జూలై 18 :— శ్రీ ఎం. రామిరెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ పట్టభద్రుల సమావేశం జూలై 10 వ తేదీన జరిగింది.

వ్యవసాయపట్టభద్రుల అసిస్టెంటులకు రూ. 325—20—525—25—600 లు, జిల్లా వ్యవసాయశాఖాధికారులకు రూ. 850—50—1250, వ్యవసాయశాఖ జాయింట్‌డైరెక్టరుకురూ. 1500—75—1800, వ్యవసాయశాఖ డైరెక్టరుకు రూ. 2000—100—2500 స్కేళ్ళను పే కమిషన్ నివేదికలో చేర్చుకోవాలని సూచించారు.

శ్రీ ఎ. వి. రామచంద్రరావు, డి. సుందరరావులు [అధ్యక్ష, కార్యదర్శులు] ప్రసంగించారు. శ్రీ వై. హనుమంతరావు నివేదిక చదివారు. శ్రీ సిహెచ్. కృష్ణమోహనరావు వందన సమర్పణ గావించారు. (మ. వి.)

నెల్లూరు రైల్వేప్రయాణికుల సంఘ సమావేశం

నెల్లూరు, జూలై 18:— నెల్లూరు జిల్లా రైల్వేవినియోగదార్ల సంఘం ఇక్కడ ఇటీవల సమావేశమై రైల్వే అధికారుల ఉదాసీనవైఖరిని నిందించింది. హైదరాబాద్ మదరాసు ఎక్స్‌ప్రెస్ రాకపోకల వేళలను మార్చినందువల్ల అసలు ఆ రైలు వలన ప్రయాణికులకు ఉపయోగంఉండదని సమావేశంపేర్కొన్నది. హైదరాబాద్‌కు వెళ్లేరైలు తెల్లవారుజామున హైదరాబాద్ చేరితే సౌకర్యంగా ఉంటుందని వారన్నారు. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు మెయిల్‌వ్యాన్‌ను ఏర్పాటు చేయాలనీ, హౌరాఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుప్రయాణికులకు రిజర్వేషన్‌కోటా యివ్వాలని కూడా వీరు కోరారు. [మ. వి.]

డివిజనల్ గార్డుల కౌన్సిల్ సమావేశం

రాజమండ్రి, జూలై 18:— దక్షిణ రైల్వే ఉద్యోగులసంఘం అధ్వర్యాన డివిజనల్ గార్డుల కౌన్సిల్ వార్షికసభ యిటీవల జరిగింది. ఈ దిగువవారు ఎన్నికయినారు: శ్రీ పి. అప్పారావు: అధ్యక్షుడు., ఎస్. వెంకటేశ్వరరావు: కార్యదర్శి. రాజమండ్రి కౌన్సిల్‌కు శ్రీ పట్నాయక్, శ్రీ బి. సత్యనారాయణలు వరుసగా అధ్యక్ష, కార్యదర్శులుగాఎన్నుకోబడ్డారు.

శ్రీ టి. ఎస్. ఎస్. రావు అధ్యక్షతన భద్రతా విషయాలగోష్ఠి జరిగింది. శ్రీ కె. వి. రామారావు సభనుప్రారంభించారు. అనుక్షణం భద్రతా చర్యలను తీసుకోవలసినదిగా శ్రీ పి. రామనాథన్ సూచించారు. [మ.వి]

యనమదుర్రు పడవప్రమాద బాధితులకు విరాళం

భీమవరం, జూలై 18 :— యనమదుర్రు మురుగు కాలువ మీద పడవ ప్రమాద బాధితులకు గొల్లవానితిప్ప సి. ఏ. డి. కార్పొరేషన్ వారు భోజనవసతి కల్పించారు. ఈ సందర్భంలో ఇచట సహాయము చేసిన ఉద్యోగులకు కూడా తగు సౌకర్యములు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషను తరఫున మేనేజింగు డైరెక్టరు శ్రీ రెడ్డిప్ప దవేజి రు. 300—00 లకు చెక్కును ఈ పడవ ప్రమాదబాధితులకు అందజేయవలసిందిగా కలెక్టరుకు పంపారు.

అమలాపురం రోటరీకార్యవర్గం

అమలాపురం, జూలై 18: — అమలాపురం కళాశాల ఆడిటోరియంలో ఇటీవల రోటరీసభ జరిగింది. శ్రీ జయంతి బుచ్చి రామశర్మ అధ్యక్షత వహించారు. సంఘానికి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు శ్రీ వి. ఓ. రామన్, కార్యదర్శి శ్రీ పి. వెంకట్రావులు తమ తమ పదవులను స్వీకరించారు. ముఖ్య అతిథిగ రివిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ ఎ. సత్యనారాయణమూర్తి కోనసీమ ప్రజలు రోటరీ, రెడ్‌క్రాస్ మున్నగు సేవాసంస్థలను ఆదరించవలసినదిగా హెచ్చరించారు. శ్రీ బుచ్చిరామశర్మ రెడ్‌క్రాసు సంఘమునకు రు. 150 లు సమర్పించారు. రోటరీ ఉపాధ్యక్షుడు శ్రీ జి. వి. యస్. రామారావు వందన సమర్పణ చేశారు. [మ, వి.]

శిఖరాగ్ర స్థాయిలో శ్రావ్యమధురమైన సంగీతము!



మోడల్ బి—66
3 బాండ్స్ 8 ట్రాన్సిస్టర్
ధర రు 328—
స్థానిక పన్నులు అదనము



మోడల్ ఎస్ 39 బి
ఏ.సి. డబ్ల్యు. యు 535—1620కె.సి
ఎస్. డబ్ల్యు. యు. 2. 5—7. 5ఎం.సి
ఎస్.డబ్ల్యు 6. 9—22ఎం.సి.
ధర రు 245— స్థానిక పన్నులు అదనము.



మోడల్ ఫిల్కో 8—బి
3బాండ్స్ 9 ట్రాన్సిస్టర్
ధర రు 312

AMRITSAR RADIO CO.
NAJAFGARH ROAD
NEW DELHI-15
INTERADS

దక్షిణ ఇండియాకు డిస్ట్రిబ్యూటర్లు
యు. బి. ఎలక్ట్రానిక్సు
8 రిచ్చీస్ట్రీటు, మౌంట్‌రోడ్, మద్రాసు

నేటి మీ సంపాదనకంటే రేపటికై మీరు చేసే పొదుపే లెఖ్ఖలోకి వస్తుంది

మీరు పొదుపు చేసి దాచుకొనుటకు కరెంట్, సేవింగ్స్, ఫిక్స్‌డ్ మరియు రెకరింగ్ డిపాజిట్ సౌకర్యాలున్నాయి.



హెడ్డాఫీస్ : కలకత్తా
ASP/UCO-19/66

టెండరు నోటీసు నం. 3|66-67

దిగువచోట్ల స్టాకు చేయబడిన ఖాళీ తారు డ్రమ్ములు కొనడానికి సీల్డు కవర్లలో టెండర్లు గుంటూరు—1, రెడ్ ట్యాంక్, ఏ. పి. ఎస్. ఆర్. టి. సి., ఎగ్జిక్యూటివు యింజనీరుచే కోరబడుతున్నవి.

గుంటూరు డిపో	—	473
నరసరావుపేట డిపో	—	150
చీరాల డిపో	—	110
తెనాలి డిపో	—	93
రేపల్లె డిపో	—	83
మొత్తం	—	909

టెండర్లు పోస్టులోగాని, స్వయంగాగాని ఆయనచే ఆయన ఆఫీసులో 25—7—66 సా. 2—30 గం. వరకు తీసుకొనబడి అదేరోజు సా. 3 గం. కు తెరువబడును.

ఎగ్జిక్యూటివు యింజనీరు,
ఏ. పి. ఎస్. ఆర్. టి. సి., గుంటూరు.



సాఫీ అంటే ఆరోగ్యవంతమైన చర్మం పరిశుద్ధమైన రక్తం

ఢిల్లీ • కాన్పూరు • పాట్నా

ప్రపంచ ఫుట్‌బాల్

లండన్, జూలై 18:— నిన్న ఆదివారం వల్ల, ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలలో 1,2,4, విభాగాలనుండి క్వార్టర్ ఫైనల్ రౌండుకు అర్హత సంపాదించే దేశాలు దాదాపు తేలిపోయాయి. ఒక్క స్పెయిన్—పశ్చిమ జర్మనీలపోటీల ఫలితం ముఖ్యంకానున్నది.

3వ విభాగంలో బ్రెజిల్—పోర్చుగల్ పోటీ మీద అందరి దృష్టి కేంద్రీకరింపబడి ఉంది. ఈ పోటీ మంగళవారం జరుగనున్నది. ప్రపంచ విఖ్యాత ఆటగాడు పేలే, ఆడినా పోర్చుగలను బ్రెజిల్ ఓడించగలదా అనే సందేహం కూడా కలదు. ఆటరీత్యాయేకాక, బ్రెజిల్ ఆటగాళ్ళు పలువురు దెబ్బలవల్ల ఆడటం అవమానాస్పదం అని తెలుస్తోంది. 1958, 1962 సంవత్సరాలలోవలె, వీరికిప్పుడు తగురిజర్వు ఆటగాళ్లు లేరు. అదే పెద్దలోపం. బ్రెజిల్‌ను ఓడించిన హంగెరీ, బల్గేరియాను ఓడించాలి రెండు పోటీలు అత్యంతముఖ్యం. గెల్పటమే సమస్యకాక, ఎన్నిగోల్సుతో గెలిస్తే ఫైనలు రౌండుకురానటం సంభవమనేబాధ హంగెరీ బ్రెజిల్ ఇద్దరకూకలదు. బ్రెజిల్, పోర్చుగల్ పోటీ ముందు జరుగుతుంది. ఇది హంగెరీకి కొంత ఉపయోగపడగలదు.

వెస్టిండీస్ క్రికెట్ పర్యటన సంభవం

న్యూఢిల్లీ, జూలై 18:— అనేక ఇబ్బందులతో, చివరకు ప్రధానమంత్రి స్నేహపూర్వ సహకారంతో 18000 పౌన్ల విదేశీద్రవ్య మారకం లభించటంవల్ల, భారత క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత దేశంలో పర్యటనకు ఏర్పాటుచేయుటానికి చేసిన ప్రయత్నం సఫలమయినట్లు తెలిసింది. స్వల్ప విషయాలమీదతప్ప, మిగతా ముఖ్య వివరాల మీదట భారత క్రికెట్‌బోర్డు, వెస్టిండీస్ బోర్డులమధ్య ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్ స్పోర్ట్సు

హైదరాబాద్, జూలై 18:— రహీం ఫుట్‌బాల్‌లీగులో, సిటీ ఓల్డ్‌బాయ్స్, హైదరాబాద్ టెలిఫోన్సుమధ్య పోటీ వర్షంవల్ల ఆఖరిలో ఆపివేయవలసివచ్చింది. 1—2గోల్సుతో వెనుకబడివున్న, హైదరాబాద్ టెలిఫోన్సుకు అదృష్టం కలిసివచ్చింది.

హైదరాబాద్ క్రికెట్‌లీగులో, మారేడ్‌పల్లి [209—9], ఆర్. టి. ఆర్‌సిని. [85: 2—5] మొదటి యిన్నింగ్సు ఆధిక్యతతో ఓడించింది. రెండవపోటీలో హైదరాబాద్ స్టేట్‌బ్యాంకు [140—5 వికెట్లకు] ఉస్మానియావిశ్వవిద్యాలయాన్ని మూడవపోటీలో స్పెషన్ సర్వీసెస్ [116], డెక్కన్‌బ్లూస్ [95]ను ఓడించారు.

ఇతర వార్తలు

అమెరికన్‌స్టూడెంట్ జిమ్‌రియున్ [19] మైలును, 3ని. 51.3 సెకన్లలో పరుగెత్తి కొత్త రికార్డు స్థాపించాడు.

యూరోపియన్‌మండలడేవిస్‌కప్పుపోటీలో, బ్రెజిల్ ఫ్రాన్సును4—1పోటీలతోఓడించింది

విశాఖపట్నంలో జరుగుచున్న ఒమ్మి సత్యనారాయణ ఫుట్‌బాల్ పోటీలో, హిందూస్థాన్ షిప్‌యార్డ్స్, స్పోర్ట్సు మెన్‌క్లబ్‌ను 1—0తో ఓడించింది.

పోర్టు జింఖానా—యస్. ఇ. రైల్వేల మధ్య పోటీ గందరగోళంవల్ల నిలిచిపోయింది. రైల్వేజట్టు బయటకు వెళ్లే సమయానికి పోర్టు జింఖానా 3—1స్కోరుతో, ఆధిక్యతలో ఉంది.

ఆహార విషయంలో ఆందోళన చెందవద్దు

రాజమండి పౌరులకు సబ్‌కలెక్టరు వివరణ

రాజమండ్రి, జూలై 18:— తూర్పు గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక మండలం చెయ్యటంవల్ల ఉత్పన్నమయ్యే విషయమై రాజమండ్రిలో బియ్యం సరఫరా సక్రమంగాజరుగుతుందా, అనేఅనుమానం తీర్చుకోవటానికై ప్రజల ఆందోళన తెలియజేయడానికి 12వ తేదీన రాజమండ్రి పత్రికా రచయితలు, విలేఖర్లు సబ్‌కలెక్టర్ శ్రీ వేణుగోపాల్‌ను కలుసుకున్నప్పుడు ఆయన రాజమండ్రిపౌరులకుకుటుంబంఒకటికివారానికి పదికిలోల బియ్యం యికముందు కూడా సప్లైచేస్తామనీ చెప్పారు.

ఎక్కువ మంది సభ్యులుగల కుటుంబానికి 10 కిలోలు ఏమూలకీ సరిపోవని చెప్పగా అలాంటివారు రామచంద్రపురం తాలూకానుంచి తమ కుటుంబఅవసరానికి ధాన్యం కొనుక్కోవచ్చునన్నారు. చాలాలింకు షాపుల్లో గోధుమలు కూడా దొరికే ఏర్పాటుచేస్తామనీ సబ్‌కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది వర్షాభావంవలన ఇబ్బందులు కలిగినా ఆహారం విషయంలో రాజమండ్రి పౌరులు భయపడనక్కర్లేదనీ అన్నారు.

వర్తకునికి శిక్ష

సర్వరాయపేట, జూలై 18:— స్థానిక అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేటు శ్రీ యం. వీరయ్యచౌదరి చిలకలూరిపేట కిరాణా వర్తకునికి చెడిపోయిన కందిపప్పుపిండిని, శనగపిండి క్రింద అమ్మినాడనే నేరంపై 9 నెలలు సాధారణ జైలుశిక్ష, 200 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించని యెడల మరి మూడునెలల సాధారణ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. [మ.వి]

మృతి

ఒంగోలు, జూలై 18:— అద్దంకి బస్సు స్టాండువద్ద నిద్రించుచున్న ఓ. రామచంద్రయ్య [22] అనునతని వీపాదుగా బస్సు పోయిన ఫలితంగా రామచంద్రయ్య అక్కడికక్కడే మరణించాడు. పోలీసువారు దర్యాప్తు చేస్తున్నారు. [మ.వి]

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

'పని నిలుపుదల' చర్యలో పాల్గొనరాదు

శ్రీకాకుళం హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల సభ తీర్మానం

శ్రీకాకుళం, జూలై 18:— శ్రీకాకుళం జిల్లా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయ సంఘ సర్వసభ్య సమావేశం ఇటీవల స్థానిక పురపాలకసంఘ బహుళార్థ సాధక పాఠశాలలో జరిగింది. శ్రీ ఎం. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. శ్రీ వి. వి. యస్. చలపతిరావు స్వాగతం చెప్పారు. శ్రీ మంగిపూడి కృష్ణమూర్తి [సంయుక్త కార్యదర్శి] వార్షిక నివేదికను, ఆదాయవ్యయ పట్టికను సమర్పించారు. ఈ క్రింది తీర్మానములు ఆమోదింపబడినాయి.

ఇకమీదట, స్ట్రైక్‌వర్క్ [పనినిలుపుదల] కార్యక్రమంలోగాని, మరియేరకమైన ప్రత్యక్ష చర్యలోగాని పాల్గొనరాదు.

1961 ఏప్రిల్ 1 కి పూర్వం పదవీ విరమణచేసిన ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ స్కీమును వర్తింపజేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరడమైంది.

1966—67సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. శ్రీ ఎం. శ్రీనివాసరావు అధ్యక్షులు, శ్రీ ఎస్. లక్ష్మీనారాయణమూర్తి కార్యదర్శి, శ్రీ మంగిపూడి కృష్ణమూర్తి సంయుక్త కార్యదర్శి—కోశాధికారి.

ప్రధానోపాధ్యాయ సదస్సును జిల్లా పరిషదధ్యక్షుడు శ్రీ జి. శ్రీరాములు నాయుడు ఏర్పాటుచేశారు. జిల్లాపరిషత్తు డిప్యూటీ కార్యదర్శి శ్రీ ఎం. నరసింహాచారి సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాపరిషత్ కార్యదర్శి శ్రీ వై. వెంకటనారాయణసమావేశానికి అధ్యక్షతవహించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎస్. డి. హుస్సేనీ విద్యాప్రమాణాలను అభివృద్ధి చేయుటకు తగిన సూచన లిచ్చారు. డిప్యూటీ కార్యదర్శి శ్రీ నరసింహాచారి జిల్లాపరిషత్ యాజమాన్యంలో నున్న ఉన్నత పాఠశాలల గురించి వివరాలను తెలియజేశారు.

శ్రీ వి. వి. యస్. చలపతిరావు వందన సమర్పణ గావించారు. [మ. వి.]

నక్కపల్లి సమితిస్థాయి సంఘ సమావేశం

యలమంచిలి, జూలై 18:— నక్కపల్లి పంచాయతీసమితి స్థాయీసంఘ సమావేశం జూలై 11వ తేదీన సమితి అధ్యక్షుడు శ్రీ కె. సీతారామరాజు ఆధ్యక్షతన జరిగింది.

ఈసమితి ప్రాంతమంతా మెట్టప్రాంతం అవుటచేతను, అనావృష్టికి పాలగుచున్నందున బోర్‌వెల్స్ త్రవ్వటకు, పవర్ డ్రిల్ కొనుటకు, మైనర్ యిరిగేషన్ పథకముక్రింద 10 మంచినీటి చెరువులు మరమ్మత్తు చేయుటకు రు. 15,000 లు మంజూరు చేయుటకు, లింగరాజుపాలెం, పాయికరావుపేట కేంద్రాలలో కృత్రిమ పశు సంపర్క కేంద్రాలు ప్రారంభించుటకు, పెద్దగుమ్ములూరు, గుళ్లిపాడు గ్రామాలలో కుట్టుపనికేంద్రం తెరచి మహిళలకు కుట్టుపని తర్ఫీదు గావించుటకు తీర్మానాలు గావింపబడ్డాయి. [మ. వి.]

విస్సంపేట హైస్కూలు భవన ప్రారంభోత్సవం

విశాఖపట్నం, జూలై 18:— ఇక్కడకు దగ్గరగాగల విస్సంపేటలో ప్రసంగిస్తూ విశాఖపట్నం జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ రాజసాగి సీతారామరాజు ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డికి తన సహకారాన్ని వ్యక్తం చేశారు. విస్సంపేటలో నూతన హైస్కూలు భవనానికి ఆయన తొలుత ప్రారంభోత్సవం చేశారు. శ్రీ సూర్యనారాయణ పాత్రుడు [సమితి అధ్యక్షుడు] సభకు అధ్యక్షత వహించారు. శ్రీ చాగంటి అప్పయ్యపంతులు నివేదిక సమర్పించారు. గ్రామస్తులు, దాతలు స్కూలు భవనానికి రు. 6,000 లను, 5 ఎకరాల స్థలాన్ని దానంచేసినట్లు తెలిపారు. శ్రీ సుబ్బయ్య, కె. వి. ఎస్. పద్మనాభ బంగారినాయుడులు ప్రసంగించారు. అర్తసపాలెం లోని ప్రాథమిక స్కూలు భవనాన్ని కూడా చైర్మన్ ప్రారంభించారు. ఎరుకుల జాతికి చెందిన 18 మందిపిల్లలకు ఆయన పుస్తకాలు పంచారు. [మ.వి]

కొత్తపంచాయతీ 5 వవార్డు ఎన్నిక ఫలితం

అంబాజీపేట, జూలై 18:— కొత్తపేట మేజర్ పంచాయతీకి ఏకగ్రీవంగా తొగడ ఎన్నికలు జరిగి, ప్రభుత్వ బహుమతిని పొందింది. ఇటీవల 5వ వార్డు సభ్యుడు శ్రీ అజ్జరపు వెంకట్రావు రాజీనామాచేసిన కారణంగా, మరల ఆ వార్డుకు సభ్యుని కేటాయింపుటలో శ్రీ శిద్ధంసెట్టి నూకరాజు, శ్రీ దొండులూరి వీరభద్రరావులమధ్య తీవ్రమైన పోటీ జరిగింది. శ్రీ వీరభద్రరావుకు 195 ఓట్లును, నూకరాజుకు 50 ఓట్లు వచ్చాయి. శ్రీ వీరభద్రరావు ఎన్నికైనట్లు ఎన్నికను నిర్వహించిన కొత్తపేటసమితి పంచాయతీ విస్తరణశాఖాధికారి శ్రీ పి. వెంకట్రామయ్య ప్రకటించారు.

ఇన్‌లాండ్ కవర్ల కొరత

సత్తెనపల్లి, జూలై 18:—దాదాపు 30 గ్రామాలఆఫీసులకుఆధిపత్యంవహిస్తున్న సత్తెనపల్లి పోస్టాఫీసుకు గత నెల రోజుల నుండి ఇన్‌లాండు కవర్లురాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 15 పైసల కవర్లు కొనలేని వారికి ఈ10 పైసల ఇన్‌లాండ్ కవరుయెంతో ఉపయోగంగా ఉంటున్నది. ఇక మీదట నైనా తపాలా శాఖవారు ప్రజల సౌకర్యార్థమై ఇన్‌లాండ్ కవర్లను విరివిగా సరఫరా చేయాలని కోరుతున్నారు.

సైకిల్‌సామగ్రి కొరత

గత 2 నెలలనుండి సత్తెనపల్లిలో సైకిల్ టైరు, ట్యూబులకు గూడ యెంతోకరువు వైనది. దాదాపు వెయ్యి సైకిళ్ళుగల సత్తెనపల్లి పట్టణంలో ఉన్న సైకిల్ డీలర్లు ఇరువురుగూడా ఇటకతెప్పి కంట్రోలు రేటుకు సైకిల్ సామానులు టైరు, ట్యూబులు అమ్మ శాల ఆతురుగా ఉంటున్నది. [మ. వి.]

పన్నులవిచారణ హైకోర్టుకు అనుబంధ శాఖలు

బొంబాయి, కలకత్తా, మద్రాసు మున్నగు నగరాలలో ఏర్పాటుచేయడానికి పభుత్వఆలోచన

కలకత్తా, జూలై 17:— పన్నులకు సంబంధించిన కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటుచేయ తలపెట్టిన హైకోర్టుకు అనుబంధంగా బొంబాయి, కలకత్తా, మద్రాసు, అలహాబాదు, అహమ్మదాబాదు లలో శాశ్వత సర్క్యూట్ బెంచిలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించగలమని కేంద్ర న్యాయమంత్రి శ్రీ జి. ఎస్. పథక్ నేడు స్థానిక న్యాయవాదుల సభలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఈ క్రొత్త హైకోర్టు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుందని కూడ ఆయన అన్నారు. అట్టి హైకోర్టు నెలకొల్పడంలోని పెక్కు సాధక బాధకాలు యీ సమావేశంలో విపులంగా చర్చించబడినవి. అడ్వకేటు జనరల్ శ్రీ శంకరదాస్ బెనర్జీకూడ యీ చర్చలకు హాజరైనారు.

శ్రీ పథక్ యింకా యిలా అన్నారు: "నేను అందరితో సంప్రతించిన తరువాతనే యీ హైకోర్టు ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాదలచుకున్నాను. గత కొన్ని ఏళ్ళగా గుట్టలుగా పేరుకొనిపోయిన కేసులను అత్యంత శీఘ్రగతిని పరిష్కరించడమే నా ప్రధాన లక్ష్యం. పన్నులకు సంబంధించిన కేసులను విచారించే హైకోర్టులు అనేకం ఉండడంవల్ల యీ సందర్భంగా వెలువడే తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉండడానికి పెక్కు అవకాశాలున్నవి. అందువల్ల కేసులు ఎటూ పరిష్కారం కాక పేరుకు పోవుచున్నవి. పన్నుల కేసులకు సంబంధించిన ఆలస్యాన్ని నివారింపు నిమిత్తం ఏర్పాటు కానున్న యీ క్రొత్త హైకోర్టులో ప్రత్యేకించిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉంటారు.

కంపెనీ లా ట్రిబ్యునల్ వారు కలకత్తాలో సమావేశాలు జరపడం అవసరమని యీసభలో పెక్కురు సూచించి, అందుగల కారణాలను వివరించగా న్యాయమంత్రి తానా విషయాన్ని పరిశీలించ గలనని మాట యిచ్చారు.

క్రొత్తగా నెలకొల్ప దలచిన హైకోర్టుకు సంబంధించిన పెక్కు అంశాలపై శ్రీ పథక్, అడ్వకేట్ జనరల్ శ్రీ శంకరదాస్ బెనర్జీ, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి. ఎన్. సిన్హా, హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు శ్రీ ఎస్. ముఖర్జీ గార్లతో విడివిడిగా చర్చలు జరిపారు. న్యాయమంత్రి, పశ్చిమ బెంగాలు గవర్నరు, ముఖ్యమంత్రిని కూడ కలుసుకున్నారు.

నివేదిక సమర్పణకు గడువుపొడిగించమని పే కమిషన్ విజ్ఞప్తి

శాసనసభలో మంత్రి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:—పేకమిషన్ తన నివేదికను అందజేయడానికి 1967జూన్ ఆఖరువరకూ వ్యవధి పొడిగించవలసినదిగా కోరినదని, అయితే, ఈవిషయమై పే కమిషన్‌కు ప్రభుత్వం ఎట్టి ఆదేశాలు ఇవ్వలేదని ఆర్థిక మంత్రి శ్రీ ఎం. చెన్నారెడ్డి నేడు అసెంబ్లీలో శ్రీ ఎ. సర్వేశ్వరరావు, శ్రీ వి. సత్యనారాయణలకు సమాధానమిస్తూ తెలిపారు.

1966 జూన్‌నాటికల్లా నివేదిక అందజేయవలసినదని పేకమిషన్‌ను లోగడకోరడం జరిగినదని ఆయన అన్నారు.

శ్రీ ఎం. లక్ష్మణస్వామికి, శ్రీ వి.విశ్వేశ్వరరావుకు [కమ్యూనిస్టులు] సమాధానమిస్తూ మంత్రి, జూన్ 25న విజయవాడలో ప్రధానమంత్రి శంకుస్థాపనచేసిన ఆటోనగర్‌కుగాను ఇక్కడ 275 ఎకరాల భూమిని సేకరించడం జరిగినదని అన్నారు.

లారీలకు, ఇతర మోటారు శకటాలకు అవసరమగు విడిభాగాలు ఉత్పత్తి చేయడానికి, వివిధ రకాల మరమ్మతు పనులు కొనసాగించడానికి అవసరమగు సదుపాయాలన్నీ కల్పించడానికి ప్రభుత్వం సంకల్పించుకున్నదని ఆయన తెలియచేశారు.

1958 నవంబరు 1 తరువాత లోయర్ డివిజన్‌క్లర్క్ టైపిస్టులుగామెలేక స్టెనోగ్రాఫర్లుగాను నియమించబడి, 1961 అక్టోబరు లోగా అసిస్టెంట్లుగా ప్రమోట్‌చేయబడి, 1964జనవరి 1 నాటికి ఆ పదవిలోనే ఉంటున్న వారికి సెక్రెటేరియట్ అలవెన్సుచెల్లించబడుతున్నదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యకు సమాధానమిస్తూ ఆర్థికమంత్రితెలియజేశారు.

నిడదవోలు, నూజివీడు, రేపల్లెలలోగలతాటి చక్కెర ఫ్యాక్టరీలకు ఈ సంవత్సరం నష్టం సంభవించినదని శ్రీ పి.వి. రమణకు [కమ్యూనిస్టు] సమాధానమిస్తూ మంత్రి తెలియజేశారు.

ప్రస్తుతపు కేటాయింపుల ప్రకారం, 30 స్కాలర్ షిప్పులలోను మూడు స్కాలర్ షిప్‌లు ఆంధ్రప్రాంతంలో ముస్లింలకు ప్రత్యేకింపబడినవని విద్యామంత్రి శ్రీ ఎ. బలరామిరెడ్డి శ్రీ ఎం. రామచంద్రరావుకు తెలిపారు.

ఈ ప్రాంతంలో ముస్లింల పాఠశాలలు ఆదివారాలకు బదులు శుక్రవారాలు మూసివేయబడుతున్నవని ఆయన అన్నారు.

బొంబాయిలో క్షౌరశాలల పనివారి సమ్మె

బొంబాయి, జూలై 15:— బొంబాయి క్షౌరశాలలోగలదాదాపు15వేలమంది పనివారలు నిన్న సమ్మె చేయుటంతో నగరంలో స్వంతంగా గడ్డం చేసుకోవడం అలవాటు లేనివారు నేడు గడ్డం చేయించుకునే వీలు లేకపోయింది.

క్షౌరశాలలో ఈ పనివారు తమకు కనీస వేతనాలివ్వాలంటూ 'నిపుణులైన పనివారుగా గుర్తించి' అధిక వేతనా లివ్వాలని కోరుతూ నేడు పనిమాని సమ్మె చేశారు.

ఈ క్షురకర్మకారులంతా సచివాలయానికి ఊరేగింపుగా వెళ్ళి రాష్ట్రప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి సమర్పించారు.

నిఘాశాఖ ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన

హైదరాబాద్ కార్పొరేషన్ తిరస్కృతి

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:— నిఘాశాఖను, నిఘాఉద్యోగిని ఏర్పాటు చేయాలని శ్రీ దేవేంద్రపురిగోస్వామి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నిన్న హైదరాబాద్‌మునిసిపల్‌కార్పొరేషన్ సమావేశంలో అధిక సంఖ్యాకసభ్యులు త్రోసిపుచ్చారు. అవినీతి నిర్మూలనకు ఇట్టి శాఖ అవసరమని సొపరిస్తు సభ్యుడు పేర్కొన్నారు.

శ్రీమతి కె. ఎ. కుందీమ్రి, తదితరులు ఈ తీర్మానాన్ని ప్రతిఘటిస్తూ ప్రసంగించారు. కొత్తశాఖ ఏర్పాటుచేసినంతలో మార్పురాదనీ ప్రజల అలవాట్లను మార్చవలసిన అవసరం కలదనీ పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి రోడ్డు ప్రక్కను పురమందిర నిర్మాణం చేపట్టాలని స్థాయీ సంఘం చేసిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

సిటీ అలవెన్సు హెచ్చింపుపట్ల అసంతృప్తి

5 రూపాయలు పెంచవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 16:— ముఖ్యమంత్రి సిటీ అలవెన్సు క్రింద నాలుగు రూపాయలను మాత్రమే మంజూరు చేయడంపట్ల హైదరాబాద్ ఎన్. జి. వోలు కేంద్ర యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ కె. ఆర్. ఆమోస్ తమ అసంతృప్తిని ప్రకటించారు.

కనీసం అయిదు రూపాయలైన సిటీ అలవెన్సు క్రింద యివ్వవలసిందిగా ఆయనముఖ్యమంత్రిని కోరారు.

ఆంధ్రప్రాంత ముస్లిం మహాసభ

గుంటూరులో ఆగస్టు రెండవ వారంలో ఏర్పాటు

[ఆంధ్రప్రభప్రతినిధి]

హైదరాబాద్, జూలై 16:— గుంటూరు, నెల్లూరు, సర్కార్ జిల్లాల ముస్లిమ్‌ల ప్రతినిధులు నిన్న ఇక్కడ సమావేశమై వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ను బలపరచడానికి కార్యక్రమాన్ని రూపొందించే నిమిత్తం ఆంధ్రప్రాంత ముస్లిముల మహాసభ నొకదాన్ని ఆగస్టు రెండవవారంలో గుంటూరులో జరప నిర్ణయించారు. నిన్న సమావేశానికి మార్కాపూర్‌కు చెందిన శ్రీ మీర్జామహబూబ్‌బేగ్ అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు మీర్జా అబ్దుల్‌గఫార్‌బేగ్, మహమ్మద్ ఇబ్రహీం, సి. హుస్సేన్, సైపుల్లాబేగ్, మహమ్మద్ మొహిద్దీన్‌లతో ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటుచేశారు.

సంఘ కార్యదర్శినికి సభ్యులను నామినేట్ చేసుకునే అధికారాన్ని సారథ్యసంఘాధ్యక్షుడైన శ్రీ మీర్జా అబ్దుల్‌గఫార్‌బేగ్‌కు యిచ్చారు.

ముఖ్యమంత్రి వద్దకు ప్రతినిధి వర్గంగా వెళ్ళి, ఈ ప్రాంతంలో ముస్లిముల సత్వరావసరాల గురించి ఒక మెమొరాండం సమర్పించ నిర్ణయించారు.

గీతపనివారల సహకార సంఘాల కార్యక్రమం

హైదరాబాద్, జూలై 16:—గీతపనివారల సహకారసంఘాలు 1966—67లో నాలుగు వందల క్రొత్తదుకాణాలుఅద్దెకుతీసుకొంటాయి. ఇదివరలో ఇవి 1400 దుకాణాలు నడుపుతున్నాయి.

రాష్ట్ర గీతపనివారల సహకార సంఘం, మంత్రివర్గ అబ్కారీ ఉపసంఘం కలిసి ఈ నిర్ణయం చేశాయి.

డిపాజిట్లు, అడ్వాన్సు మొత్తాలు రద్దు చేయడానికి సంవత్సరాపులద్దె పది సమాన వాయిదాల మీదవసూలు చేయుడానికి వీరునిర్ణయించారు.

గీతపనివారలకు అప్పగించే పద్ధతి తీసివేయడానికి వీరు సిఫార్సు చేశారు.

సొంతపొలాలనుండి ఆహారధాన్యాల సరఫరా

భూస్వాములను అనుమతించవలసిందిగా ప్రభుత్వఆదేశం

హైదరాబాద్, జూలై 18:— తమ అధీనంలోని రేషనింగుప్రాంతంలో నివసించుచున్న భూస్వాములు వారి వారి స్వంతభూములలో పండించిన, ప్రస్తుతంరేషనింగులోవున్న ఆహారపదార్థాలు ఏవైనా వారి కుటుంబ వినియోగం కోసం కాని, లేక మరే యితర నిర్దిష్ట ప్రయోజనంకోసంకాని, స్వగ్రామం నుండి తెచ్చుకొనుటకు అనుమతించే అధికారాన్ని ప్రభుత్వం హైదరాబాదులోని చీఫ్ రేషనింగు ఆఫీసరుకు జిల్లా కలెక్టర్లకు, రేషనింగు ఉద్యోగుల కెల్లరకు యిచ్చింది.

తమ అధీనంలోఉన్నరేషనింగుప్రాంతంలోకి నిర్దిష్ట ప్రయోజనంకొరకురేషనింగులోఉన్న ఏ వస్తువునైనా దిగుమతి లేక ఎగుమతి చేసుకోవడాన్నిఅనుమతించవలసిందిగాప్రభుత్వం హైదరాబాదు చీఫ్ రేషనింగు ఆఫీసరునుజిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

పబ్లిక్‌వర్క్సుశాఖ అంచనాల పరిశీలన

అనుభవజ్ఞులు సూచనలు అందజేయవలసిందిగావిజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 18:— పబ్లిక్ వర్క్సుశాఖ అంచనాలను అంచనాలసంఘం [1966—67] ప్రస్తుతంపరిశీలిస్తున్నది.

ఆయారేట్ల షెడ్యూళ్లు తయారు చేసిన పద్ధతి, పనుల అంచనాలు రూపొందించినరీతి, కాంట్రాక్టు పద్ధతిలో పనుల నిర్వహణ, సీటిని అంచనాల సంఘంపరిశీలిస్తున్నది.

ఈ విషయాలపట్ల శ్రద్ధ వహించేవారు, అనుభవజ్ఞులు, తమ అభిప్రాయాలను, సూచనలను స్వయంగాగాని, లిఖితరూపంలోగాని తెలియ జేయవలసిందిగా అంచనాల సంఘం విజ్ఞాపన చేస్తున్నది.

హైదరాబాద్‌లో ఈ సంఘం అసెంబ్లీ భవనంలో, సంఘం కార్యాలయంలో జూలై 30వ తేదీన సమావేశం కానున్నది. ఈ సందర్భంగా సాక్ష్యంఇవ్వదలంచే వారు లెజిస్లేచర్‌శాఖ ప్రభుత్వ కార్యదర్శికి జూలై 25వ తేదీలోపల తెలియ జేయుప్రార్థితులు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై శ్రద్ధగా పరిశీలన

శ్రీ అమృతరావుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ తంతివార్త

హైదరాబాద్, జూలై 18:— ఐదవ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఏర్పాటు చెయ్యకపోతే తాను ఆమరణ నిరాహారదీక్ష సాగించగలనంటూ గుంటూరు గాంధీ ప్రచార కేంద్ర స్థాపకులు శ్రీ టి. అమృతరావు భారత ప్రధానికి పంపిన తంతికి కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ఎక్స్‌ప్రెస్ టెలిగ్రాం పంపుతూ "విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య శ్రద్ధగా జరుగురుగా పరిశీలించబడుతున్నది" అని తెలియజేసింది.

శ్రీకాకుళంజిల్లాలో ప్రాజెక్టు పని శీఘ్రగతిని సాగించాలని విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 18:— శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోగల బొందికరిగెడ్డ, బుల్లాబట్టి, గోపమరిగెడ్డ ప్రాజెక్టుల పనులు శీఘ్రగతిని కొనసాగించేటట్లు చూడాలని శాసనసభ్యుడు శ్రీ కీర్తి చంద్రదేవు ఇటీవలనేడుముఖ్యమంత్రినికోరారు.

ఈ విషయంలో తగు చర్య తీసుకుని, ప్రాజెక్టులనని త్వరితగతిని సాగేటట్లు చూడగలనని ముఖ్యమంత్రి హామీ యిచ్చినట్లు తెలుస్తున్నది.

లారీ ప్రమాదంలో ముగ్గురి మరణం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

ప్రొద్దుటూరు, జూలై 16:— నేడిక్కడ ఎర్రగుంట్ల వద్ద ఒక లారీ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించారు. 11 మంది గాయపడ్డారు.

గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది. లారీ డ్రైవరు పరారయినట్లు తెలుస్తున్నది.

సహకార చక్కెర ఫ్యాక్టరీల సమస్య

ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 18:—బీడీపన్నును శుద్ధిచేసి, అమ్మకానికి సిద్ధంచేసే, కర్మాగారం మద్రాసు, మైసూరు, మహారాష్ట్రలలో నెలకొల్పబడినదనీ, ఇట్టి కర్మాగారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి శ్రీయుతులు ఎ. వెంకటేశ్వరరావు, పి. పర్వతరెడ్డి ఇటీవల అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వేసిన స్వల్పకాలికప్రశ్నకు సమాధాన మిస్తూ తెలియజేశారు.

జాతీయ సహకార చక్కెర ఫ్యాక్టరీల సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ గాడ్గిల్ చేసిన సూచనల ననుసరించి సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఎలా పనిచేస్తున్నదీ, వాటి సాంకేతిక సమస్యలను గురించి పరిశీలించడానికి రెండు కమిటీలను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని శ్రీ కె.గోవిందరావు[కమ్యూ]కు ముఖ్యమంత్రి తెలియజేశారు.

అంపాడ ఆనకట్టు పథకం

తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు తాలూకా అంపాడ ఆనకట్టు పథకానికి రు. 5.62 లక్షల మొత్తం ఖర్చు కాగలదని అంచనా వేశారనీ, భారత ప్రభుత్వ సాంకేతిక అనుమతికై ప్రభుత్వం నివేదియున్నదనీ ఇరిగేషన్ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి శ్రీ ఎం. వీరభద్రరావుకు తెలియజేశారు.

మున్నూరుకాపులను వెనుకబడిన తరగతులలో చేర్చాలి

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 18:—మున్నూరుకాపు మహాసభ ప్రధాన కార్యదర్శులు శ్రీ శివరాములు అంబియాల్, శ్రీ డి. రామస్వామిరావు ఇటీవలముఖ్యమంత్రిని, తెలంగాణా మంత్రులను కలుసుకుని, మున్నూరు కాపులను వెనుకబడిన తరగతులలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వర్గంవారు ఎక్కువగా తెలంగాణా ప్రాంతంలో ఉంటున్నారనీ, ఇటీవల జారీ చేయబడిన వెనుకబడిన తరగతుల జాబితాలో వీరికి స్థానం లేకుండాపోయిందనీ వారు అన్నారు. వీరిలో నూటికి 95 మంది పల్లె ప్రాంతాలలో ఉంటూ, వ్యవసాయ కార్మికులుగాను, కూలిదార్లుగాను జీవయాత్ర గడుపుతున్నారని, వీరిలో అక్షరాస్యుల సంఖ్యకూడా చాల తక్కువగా ఉన్నదని ఈ విషయం ప్రత్యేకంగా పరిశీలించవలసిన అవసరం కలదని తెలియజేశారు.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 18:—

వెండి 1 కిలో గ్రా.	3[illegible]2.00
బంగారం 10 గ్రాములు	3.60
వేరుశనగ కెర్నెల్స్ 80	
కె. జి. యస్.	175.00
వేరుశనగనూనె ఎక్స్‌ప్రెస్సర్సుతో	
మద్రాస్ గోడౌన్‌వద్ద	449.00
తిరువత్తూరుఆముదం ఎక్స్‌ప్రెస్	
మిల్లుతో మద్రాసుగోడౌన్	335.00
కొబ్బరి నూనె	16.06
కె. జి. ఎస్.	77.00
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	49.50

దొంగకు 6 నెలలు శిక్ష

ఒంగోలు, జూలై 18:— శ్రీ మల్లికార్జునరావు (జ్యుడిషియల్ సెకండుక్లాస్‌మేజిస్ట్రేటు) దొంగతనం కేసులో తీర్పుచెప్పుచూ యస్. కరీమ్‌కు 6నెలలు కఠినశిక్ష విధించారు.

ముద్దాయి పట్టపగలు ఒంగోలులో ఒక అడ్వొకేటు మిద్దె పైభాగములోకి వెళ్ళి పెరె దొంగిలించి తీసుకొనివెడుతుండగా అప్పుడే యింటికివచ్చినఆ అడ్వొకేటు దొంగను పెరెతో సహా పట్టుకొని పోలీసుకు అప్పగించారు.

BENSONS2/AEI-77 TEL



నీటి పారుదల సౌకర్యాలకు సముచితమైన పెట్టుబడి



- నిగిండదం లేలిక
- మోనోబ్లాక్ నిర్మాణం; కాగా, బేస్‌ప్లేట్‌తో నిమిత్తంలేదు. కప్లింగ్ అక్కరలేదు. సమానాంతరంగా పెట్టాలన్న బాధలేదు.
- సుశిక్షితులు కానివారు నడిపినప్పటికీ చెడిపోదు.
- ఈ రకానికి చెందిన ఇతర రకాల పంపులకంటె ఎక్కువగా నీటి పారుదల సౌకర్యం.
- లాగి పంపును నీటిలో ముంచి వుంచడంద్వారా గ్లాండ్ వేడెక్కకుండా చల్లగా వుంటుంది.
- త్రిప్పులు పెట్టకుండా పనిచేస్తుంది.
- చిరకాలం మన్నిక; తక్కువ అరుగుదల 3 హార్స్‌పవర్‌కు 2 అంగుళాల, 5 హార్స్‌పవర్‌కు 3 అంగుళాల, 7-5 హార్స్‌పవర్‌కు 4 అంగుళాల డెలివరీ గొట్టాలతో మూడు రకాలు కలవు.

మీరు విశ్వసించ తగినది AEI

ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పేరుబడ్డ సంస్థ ఎఇఐ వీటికి అండ.

AEI మీకు కావలసిన వాటికోసం మీ సమీపంలోగల ఎఇఐ డీలర్‌ను కలుసుకోండి లేదా క్రింది చిరునామాకు వ్రాయండి:
అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిడ్.,
హెడ్ ఆఫీసు: క్రౌన్ హౌస్, 13, రాజేంద్రనాథ్ ముఖర్జీ రోడ్, కలకత్తా-1
బ్రాంచీలు: బొంబాయి . న్యూ ఢిల్లీ . మద్రాసు . బెంగుళూరు . కోయంబత్తూరు . నాగపూర్

వాటర్‌బరీస కాంపౌండ్
ఎర్ర లేబిలు
త్రాగి దగ్గును ఎదుర్కోండి

విడవకుండా వచ్చే దగ్గు మీలోని రోగమును ఎదుర్కొనే శక్తిని పోగొట్టుతుంది, దేహమును బలహీనపరచి రోగములు కలిగే అవకాశమును కలిగిస్తుంది. వాటర్‌బరీస్ కాంపౌండ్ మూడు విధములుగా పనిచేస్తుంది: దానిలోని క్రియోసోట్ మరియు గయెకోల్ దగ్గునుండి ఉపశమనము కలిగించును. దానిలో చేరే ఇనుముయొక్క సత్తువ, బలవర్థక పదార్థములు, మాల్ట్, ప్లీహ సారములు ఆకలిని పుట్టించును, కోల్పోయిన శక్తిని భర్తీచేయును, రోగము మళ్లీ రాకుండా ఉండేలా రోగనిరోధక శక్తిని కలిగించును.

ఏ శీతోష్ణస్థితిలోనైనా రోగనిరోధక శక్తికి ఎర్ర లేబిలుగల వాటర్‌బరీస్ కాంపౌండ్ త్రాగండి.





వాటర్‌బరీస్ కాంపౌండ్‌లోగల క్రియోసోట్ మరియు గయెకోల్ కఫమును విడతీసి ఉమ్మిలో పోయేలాచేయును మరియు కుస్తలను అడ్డును. అవి ఊపిరితిత్తులను శుభ్రపరచును, దగ్గు, జలుబు, ఉబ్బసపు అసౌఖ్యము, శ్వాసనాళపు అస్వస్థతలను పోగొట్టుటలో సహకరించును మరియు రోగములు మళ్లీ రాకుండా చేయును.

వాటర్‌బరీస్ కాంపౌండ్
దగ్గు, జలుబు, శ్వాసనాళపు అస్వస్థతలు, ఉబ్బసపు అసౌఖ్యములను నివారించుటకు శక్తిని కలిగించును
వార్నర్-హిందూస్తాన్ లిమిటెడ్, బొంబాయి

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.
ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

803206

సంపుటి . 31 సంచిక : 196 విజయవాడ 20-7-1966 బుధవారం 6 పేజీలు ; 10 పైసలు


ఎక్కువ కాంతివంతమైనది
ఎక్కువ కాలం మన్నుతుంది
బెంగాల్
లాంపు
ఆంధ్రప్రదేశానికి సోల్ ఏజెంట్లు:
జి.ఎ.పరశురాం అండు కో.,
"బెంగాల్ హౌస్"
నిలోఫర్ హాస్పిటల్ రోడ్,
లకిడి కా పూల్, హైదరాబాద్-4

సిగరెట్ల కౌపన్లతో చిన్నారివలపు

లండన్, జులై 19:—బ్రిటనులో చాలా సిగరెట్ల కంపెనీలు ప్రతిసిగరెట్టు పెట్టెలో ఒక కౌపన్ పెడుతూవుంటాయి. వీటిని ప్రోగువేసి చాలావస్తువులు సంపాదించవచ్చు. కాని ఒక పత్రికాధిపతి కౌపన్లతో కన్నెమిన్నను సంపాదించ దలి చాడు. ఆయనపేరు జాన్ టీ వేంటు. ఆయన తన వార పత్రికలో 'నేను ఇంట్లో పనులు చేసుకోలేక అవస్థపడుతు న్నాను. 4,500 కౌపనులిస్తాను ... ఎవరైనా చిన్నారి నన్ను పెళ్లాడితే!' అని ప్రకటించాడు. అటనిజాతకమెలాఉందో?.....

వియత్నాంలో విమానదాడులు విరమిస్తేనే శాంతిస్థాపన సాధ్యం

రణలక్ష్యసాధనే తక్షణ కర్తవ్యమని విలేఖరుల గోష్ఠిలో ప్రధాని వివరణ

పాకిస్తాన్‌తో స్నేహాభివృద్ధికి ఏ స్థాయినైనా చర్చలకు భారత్ సిద్ధమేనని పునరుద్ఘాటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జులై 19:—

వియత్నాంలో అమెరికా అగ్నివర్షాన్ని విరమింపచేయడానికి ప్రయత్నించడం తప్ప తాను ఏటి కొత్తప్రతిపాదన విషయం ఆలోచించడంలేదని, వియత్నాంలో బాంబుదాడికి స్వస్తి చెబితేతప్ప, ఆ సమస్యను చర్చించడానికి ఎవరూ అంగీకరించడంలేదని, అమెరికా దాడులకు స్వస్తిచెబితే వియత్నాంలో శాంతి సాధనకు అది తప్పకుండా తోడ్పడే ఒక ప్రయోజనకరమైనచర్య కాగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నేడిక్కడ పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో స్పష్టీకరించారు.

తాష్కెంట్ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించడానికి ఇండియా కృతనిశ్చయాన్ని సోవియట్ యూనియన్ ప్రశంసించిందని, ఇండియా — పాకిస్తాన్‌లమధ్య ఉద్రిక్తత తగ్గడానికి ఉభయదేశాల మధ్య చర్చలు సాగుతుండాలని శ్రీ కోసిగిన్ భావిస్తున్నారని ప్రధాని అంటూ, ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌తోగాని, పాకిస్తాన్‌తో మరే స్థాయిలోనైనా సరే చర్చలు జరపాలనే భారత ప్రభుత్వం కాంక్షిస్తున్నదని పునరుద్ఘాటించారు.

వియత్నాంలో శాంతిసాధనకు మరేదైనా కొత్త ప్రతిపాదనగలదా అని ప్రశ్నించగా "మొదటచర్య [బాంబులకు స్వస్తి] గురించి ప్రయత్నించడంతప్ప నాకు మరో మార్గం కనుపించడంలేదు" అని ప్రధాని అన్నారు.

ఇటీవల కయిరో, బెల్‌గ్రేడ్, మాస్కో పర్యటనల గురించి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రస్తావించి, పరస్పరశ్రేయస్సుకు, ప్రపంచ శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై ఈ దేశాలమధ్య ఏకాభిప్రాయంవున్నట్లు ఈ చర్చలవల్ల తేలిందని అన్నారు.

వియత్నాంపై ఇండియా ప్రతిపాదనల గురించి మాట్లాడుతూ ఈ ప్రతిపాదనల ఫలితం వ్యతిరేకంగా మాత్రం లేదని, ఈ ప్రతిపాదనలవల్ల ఏదో ఇంద్రజాలం జరుగుతుందని ఇండియా ఆలోచించలేదని, తన ప్రతిపాదనలను మంచిచర్యగా హర్షించారని, విదేశాంలో భారతరాయబార కార్యాలయాలు నీటిని గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నవని ప్రధాని వివరించారు.

పట్టుబడిన అమెరికా పైలట్లపై విచారణ జరుపబోవడంపట్ల అమెరికాలో తీవ్రాందోళన చెందుతున్నారని, విచారణవల్ల అమెరికా ప్రజలలో తీవ్రావేశోద్వేగాలుచెలరేగగలవని తాను రష్యా ప్రధాని శ్రీ కోసిగిన్‌కు నివేదించానని అయితే ఆయన ఎట్టి సమాధానమివ్వలేదని ప్రధాని చెప్పారు.

తాష్కెంటు ఒప్పందంఅమలుకు ఇండియా కృతనిశ్చయాన్ని సోవియట్ యూనియన్ ప్రశంసించడాన్ని ప్రధాని ప్రస్తావించి—

ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు కొనసాగుతూవుండాలని, యిందువల్ల ఉభయ దేశాలమధ్య ఉద్రిక్తతసడలగలదని సోవియట్ ప్రధాని శ్రీ కోసిగిన్ భావించారని అన్నారు.

పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌తో గాని, మరి ఏట్టిస్థాయిలోగాని చర్చలు జరపాలనే ఇండియా కాంక్షిస్తున్నదని శ్రీమతి ఇందిరాగాంధీ పునరుద్ఘాటించారు.

అరబ్‌రిపబ్లిక్, యుగోస్లావియా, సోవియట్ యూనియన్‌లలో పర్యటించి వచ్చిన మూడురోజులలోపల నేడు జరిగిన విలేఖరుల గోష్ఠిలో ప్రధాని 45 నిముషాలసేపు మాట్లాడారు. ఈ గోష్ఠిలో ఎక్కువగా వియత్నాం సమస్య చర్చకు వచ్చింది.

ముందు బాంబుదాడులకు స్వస్తిచెప్పాలా? లేక సమావేశం జరగాలా అని తరచి అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ బాంబుదాడులు జరుగుతుండగా సమావేశం జరగడం దుర్లభమని పోషిలిస్టుదేశాలేగాక, బ్రిటన్‌తో సహా యితర యూరప్‌దేశాలు కూడా ఇలాగే అభిప్రాయపడుతున్నవని అన్నారు.

ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబులు నిలిపివేస్తే జెనీవా ఒప్పందం సమావేశం జరుగుతుందనే హామీ ఏదీ ప్రధాని యివ్వలేదు.

ఈ విషయం ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కాని అట్టిచర్య సమావేశానికి కొంత దోహదకారి అవుతుంది" అని ప్రధాని అన్నారు.

హనోయ్, హైఫాంగ్‌లపై దాడి తనవంతో కలచివేసిందని, అందువల్ల నేఆ సమస్యాపరిష్కారానికి ముందు చొరవతీసుకోవాలని నిర్ణయించానని శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు.

తన శాంతిప్రతిపాదనలపై హనోయ్‌వైఖరి ఏమిటో తెలియలేదని, అక్కడి ఇండియా కౌన్సల్ జనరల్ ఉత్తర వియత్నాం విదేశాంగ మంత్రితో స్నేహపూర్వక సంభాషణలు జరిపినా హనోయ్ వైఖరిని మనం ఆశించలేమని ప్రధాని అన్నారు.

యుగోస్లావియాగాని, అరబ్ రిపబ్లిక్‌గాని ప్రస్తుతం జోక్యం చేసుకోవడం తన కిష్టంలేదని ఉత్తర వియత్నాం స్పష్టంచేసిందని అందువల్లనే కయిరో, బెల్‌గ్రేడ్‌లలో చర్చల అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలలో వియత్నాం ప్రసక్తిరాలేదని ఆమె తెలిపారు.

పాకిస్తాన్ విషయాన్ని ప్రధాని ప్రస్తావించి ఇండియా పాకిస్తాన్‌లమధ్య తాష్కెంట్ ఒప్పందాన్ని కుదిర్చిన సోవియట్ నాయకుడు ఈ ఉభయదేశాలమధ్య ఉద్రిక్తత తగ్గాలని కోరడం సహజమని అన్నారు.

ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్, భారతప్రధాని సమావేశంకావాలనిసోవియట్ప్రధాని శ్రీకోసిగిన్ ఎట్టి నిర్దిష్ట ప్రతిపాదన చేయలేదని, ఇండియా పాకిస్తాన్‌లమధ్య సంప్రదింపులు కొనసాగుతుండాలని ఆయన అభిప్రాయ పడ్డట్లు శ్రీమతి ఇందిరాగాంధీ తెలిపారు.

ఏ స్థాయిలోనైనా పాకిస్తాన్‌తో చర్చలకు ఇండియా సిద్ధంగావుందని ప్రధాని పునరుద్ఘాటిస్తూ, అధికారుల స్థాయి సమావేశానికి ఒరుగుతున్నప్పారు.

సోవియట్ నాయకులు తనకు చెప్పినదాన్ని బట్టి ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందని...

(మిగతా 2 వ పేజీలో)

కచార్—మిజోహిల్స్ సరిహద్దుగ్రామంపై విద్రోహుల దాడి

షిలాంగ్, జులై 19:— ఈనెల 16 వ తేదీన కచార్—మిజో హిల్స్ సరిహద్దులోని జిల్లానగర సమీప గ్రామంపై సాయుధ మిజో విద్రోహుల ముఠా ఒకటి దాడిచేసి, కొంత ధాన్యం, ఎద్దులను అపహరించినట్లు నేడిక్కడ అధికారికంగా తెలియవచ్చింది.

నిర్దాక్షిణ్యంగా సంఘ విద్రోహశక్తుల అణచివేత

దేశంలో దౌర్జన్య చర్యలు: ప్రధాని ఇందిరా గాంధీ తీవ్ర హెచ్చరిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జులై 19:—

దేశంలో నానాటికి విజృంభిస్తున్న దౌర్జన్య, హింసాత్మక చర్యలను ఏమాత్రం సహించేదిలేదని, అట్టివాటిని నిర్దాక్షిణ్యంగా అణచివేయడం జరుగుతుందని, సంఘ వ్యతిరేకశక్తులను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నేడు తీవ్రంగా హెచ్చరించారు.

ప్రధానమంత్రి నేడు విలేఖరుల గోష్ఠిలో ఉపోద్ఘాతంగా ఒక ప్రకటనచేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలలో పెచ్చుమీరుతున్న క్రమశిక్షణారాహిత్యం, హర్తాళ్ళు, ప్రజల దౌర్జన్య హింసాత్మక చర్యలగురించిప్రస్తావించి, శాంతి భద్రతలను, దేశసంపదను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కృతనిశ్చయం తో వున్నవని ప్రకటించారు.

ప్రధాని మొత్తంమీద దౌర్జన్య సంఘటనలన్నిటినీ ప్రస్తావించినా, ఉత్తర ప్రదేశ్, బీహార్‌లలో సంఘటనలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇక్కడ హింసాత్మక ప్రదర్శనలు ప్రజాస్వామ్య ... [illegible] ... అని ప్రధాని అన్నారు.

ప్రజలు తమ... [illegible] ... హింసాత్మక చర్యలను సానుకూలంగా చూడకుండా ... శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు.

... [illegible] ... అన్నారు.

ఒక విలేఖరి ... [illegible] ...

... చర్యల నవలంబిస్తున్నది. ఆగ్రా వెళ్ళిన డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నగరానికి చేరుకోగానే అరెస్టు అయ్యారు.

అందుకు ప్రధాని శాంతి భద్రతల ఉల్లంఘన జరిగలేదని ఎలా తెలుసునని ఆ విలేఖరిని ప్రశ్నించారు.

డాక్టర్ లోహియా ప్రసంగాలు హింసను రెచ్చగొట్టేవిగావున్నవని, పత్రికలలో వచ్చిన ఆయన ప్రకటనలు ఖండించబడలేదని ప్రధాని అన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తన మాజీ ప్రైవేట్ స్వేచ్ఛతో విశ్వాసంలేదని ఆ విలేఖరి అంటూ "మీ రాష్ట్రంలో ఇట్టి విపరీత పరిస్థితి ఉంటే ... ఏవర ... [illegible] ..." అని అందరూ అన్నారు.

డాక్టరు లోహియా పార్లమెంటు బయట చేసిన ప్రసంగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ప్రధాని అన్నారు.

అందుకు ఒక విలేఖరి "ఆయన హింసాత్మక చర్యలు ఎప్పుడూ ప్రబోధించలేదు" అన్నారు.

... [illegible] ...

విల్సన్ మాస్కో చర్చల వైఫల్యం

లండన్, జులై 19:— వియత్నాం యుద్ధంపై సోవియట్, బ్రిటిష్ విభిన్న వైఖరులలో ఎట్టి మార్పు లేదని ప్రధాన మంత్రి శ్రీ హెరాల్డ్ విల్సన్ నేడిక్కడ ప్రకటించారు.

మాస్కోనుండి తిరిగిరాగానే విమానాశ్రయంలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ వియత్నాంపై తాను సోవియట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌తో తొమ్మిదిగంటలసేపు సుదీర్ఘ తీవ్ర సంభాషణలు జరిపినట్లు శ్రీ విల్సన్ తెలియజేశారు.

ఉత్తర వియత్నాంపై దాడుల సందర్భంగా నిర్బంధించిన అమెరికన్ పైలట్ల విషయంకూడా చర్చించానని, పార్లమెంటులో ఈ విషయంపై వివరాలు అందజేయగలనని శ్రీ విల్సన్ తెలియజేశారు.

పోర్టుఫోలియోల మార్పు ఫలితంగా రాష్ట్రమంత్రివర్గ సభ్యులలో కొందరు రాజీనామాలు యిచ్చినట్లు వార్త

ప్రభుత్వ వ్యయంలో కోతకు ముఖ్యమంత్రుల సభ సమ్మతి

కేంద్ర రెవిన్యూ, పెట్టుబడి బడ్జెట్‌లలో వ్యయకర్తనం: ఓవర్ డ్రాఫ్టులపై పరిమితి

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జులై 19:—

ప్రభుత్వ శాఖలలో వ్యయకర్తనాన్ని అమలుపరచి, పొదుపును సాధించే నిమిత్తం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలను గురించి తెలుపుతూ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నేడిక్కడ ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక ప్రకటన చేశారు.

రెవిన్యూ బడ్జెట్‌లో 3 శాతం కోత, పెట్టుబడి బడ్జెట్‌లో 5 శాతం కోత అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నదని ఆమె తెలియజేశారు.

తక్షణమే అమలు పరచదలచిన ఈ సాధారణ కోతలుకాక, వేర్వేరు మంత్రిత్వ శాఖలలోను, డిపార్టుమెంట్లలోను ఒక నిర్దిష్టమైన ప్రాతిపదికపై వ్యయాన్ని తగినంతగా తగ్గించే టందుకు త్వరలోనే పథకం రూపొందించబడుతుందని ఆమె అన్నారు.

ప్రయాణపు అలవెన్సులు, సిబ్బంది కార్ల వాడకం లాంటి వాటిపైన, మరి కొన్ని చిన్న చిన్న కార్యకలాపాలపైన కోత విధించడానికి సంకల్పించుకున్నట్లు శ్రీమతి ఇందిరా గాంధి తెలియజేశారు. వీటివలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదాకాకపోయినప్పటికీ పొదుపుగా వ్యవహరించడానికి అనువైన ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ చర్యలు దోహదకారి కాగలవని ఆమె అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ప్రతిస్థాయిలోను ధనాన్ని దుబారా చెయ్యక, పొదుపుగా వ్యవహరించడానికి కృతనిశ్చయంతో చర్య గైకొనవలసివున్నదని, ఈ విషయంలో అందరికీ అంగీకారయోగ్యమైన ఒక పథకాన్ని రూపొందించుకోవలసివున్నదని ముఖ్యమంత్రులకు ప్రధాని తెలియజేశారు.

"పొదుపును పాటించడమంటే మన అభివృద్ధి కార్యక్రమాలను వాయిదా వేసుకుని తద్వారా పొదుపును పాటించాలని అర్థం కాదు. సిబ్బందిని రిట్రెంచ్ చేయడంలాంటి చర్యలు తీసుకోడమూ కాదు. వేరేవిధాల అనవసరంగా బోలెడు వ్యయం అవుతున్న ధనాన్ని ఆదా చేసుకోడానికి ప్రయత్నించాలన్నదే ఇందలి ఉద్దేశ్యం. ఉదాహరణకు ప్రస్తుత దశలో సిబ్బంది రిట్రెంచ్‌మెంట్ సాధ్యం కాదు. కాని, కొత్త సిబ్బందిని చేర్చుకోడంలో కొంత నిదానించి ఉన్నవారితోనే పొదుపుగా పని నడుపుకోవచ్చు" అని వివరించారు ప్రధాన మంత్రి.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడిక్కడ దాదాపు $2\frac{1}{2}$ గంటలసేపు సమావేశం జరిపారు. ప్రభుత్వంలో వ్యయాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోడానికి మార్గాలు ఏమిటన్న విషయంపై విపులంగా చర్చించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరైనారు. కేరళ, పంజాబ్‌లలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున ఆ రాష్ట్రాల గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వు బ్యాంక్‌పై ఓవర్ డ్రాఫ్టులు జారీచేసే అభ్యాసంపట్ల ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి కూడా తమ అసమ్మతిని తెలియజేశారు.

రాష్ట్రాలు, ఆర్థిక వ్యవహారాలలో మరింతగా క్రమశిక్షణను అలవరచుకోవలసిన అవసరం కలదని వారు సూచించారు.

ప్రభుత్వ వ్యయాన్ని ఒక సంవత్సరం మధ్యలో తగ్గించడం అనేది రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా కష్టమైన పనేనని, అయితే ఏదోవిధంగా ఇప్పుడే చర్యను ప్రారంభిస్తే క్రమేణా బడ్జెట్‌లను సరిదిద్దుకోడానికి సాధ్యం అవుతుందని, లేనట్లయితే తరవాత మరీ చిక్కులు తలెత్తగలవని శ్రీమతి ఇందిరా గాంధీ వివరించారు.

దేశంలో ఆహార పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి, బియ్యం పరిస్థితి

(మిగతా 3 వ పేజీలో)

విశాఖలో పి. వి. జి. రాజు, రామచంద్రారెడ్డి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విశాఖపట్నం, జులై 19:—ఆహార, సివిల్ సప్లయి మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి, సాంస్కృతికవ్యవహారాలమంత్రి శ్రీ పి. వి. జి. రాజు విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలలో తమ బలం అంచనావేసుకోనడానికి ప్రయత్నిస్తున్నారు. తమ కృషి సత్ఫలితాలను యిచ్చినందుకు ఇరువురు సంతృప్తి చెందినట్లు కనిపించారు.

సర్క్యూట్ భవనంలో ఆంధ్రప్రభ ప్రతినిధి శ్రీ రామచంద్రారెడ్డిని కలుసుకోగా మంత్రుల పోర్టుఫోలియోలలోమార్పుగురించి ముందుగా వూహించినదేమీ లేదని అన్నారు. ఇంతకు మించి దీనిపై వ్యాఖ్యానించడానికి శ్రీ రామచంద్రారెడ్డి యిష్టపడలేదు.

జంటనగరాలలో ప్రదర్శనలపై నిర్బంధాలు

హైదరాబాద్, జులై 19:— జంట నగరాల మునిసిపల్ సరిహద్దులలో ఎనిమిది రోజులవరకు పూరేగింపులను, సభలను నిషేధిస్తూ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ప్రహ్లాదసింగ్ ఉత్తర్వులు జారీచేశారు.

రాకెట్‌తో జెమినీ-10 అనుసంధానం

అమెరికన్ రోదసీయాత్రికుల అద్భుతకృత్యం

కేప్‌కెనెడీ, జులై 19:—

అమెరికా నేడు ప్రయోగించిన జెమిని—10 నౌకలో పయనించిన జంట యాత్రికులు జాన్ యంగ్, మైకేల్ కాలిన్స్ రోదసీ యానంలో నూతన శకాన్ని సృష్టించ గలిగారు.

నాలుగవ పరిభ్రమణ కాలంలోనే అంతకు ముందే భూప్రదక్షిణం సాగిస్తున్న రాకెట్టుతో వారు కొంత సేపు అనుసంధించగలిగారు.

తరువాత ఏజెనా రాకెట్ ఇంజన్‌ను అంతరిక్షంలో పనిచేయించడం ద్వారా తమ పరిభ్రమణమార్గం ఏడ మైళ్లుపైగా మించిపైకి కొనిపోయి మరింత ఎత్తున జెమిని 10 నౌకలో వీరిద్దరు భూప్రదక్షిణం ప్రారంభించారు.

అంతరిక్షంలో మానవుడు ఇంత ఎత్తున విహరించడం ఇదే ప్రథమం. ఏజెనా రాకెట్ ఇంజన్ సహాయంతో 472 మైళ్ళ ఎత్తుకు వెళ్ళగలిగారు.

మూడు రోజులపాటు జెమినిపై 10 అంతరిక్షంలో వున్న సమయంలో జంటయాత్రికులు నిర్వహించవలసిన కార్యక్రమాలు అన్నిటిలో ... ఇది క్లిష్టమైనది. ఏఏపాటిత మైనది.

శాస్త్రజ్ఞులు మానవునిఆరోగ్యానికి ప్రమాదకరమని భావిస్తున్న వాన్ అలెన్ రేడియో ధార్మిక వలయం దరిదాపులకు జెమినిపై 10 నౌక చివరకు దూసుకుపోయింది.

భూమినుండి ఒకసారి రాకెట్ సహాయంతో పైకి లేచిన తరువాత తిరిగి అంతరిక్షంలో మరొక రాకెట్ సహాయంతో రోదసిలో దూసుకుని పోవడం మహాద్భుత కృత్యం. అమెరికా ప్రయోగం నిజంగా రోదసీయాన చరిత్రలో విసూత్న శకాన్ని సృష్టించింది.

భవిష్యత్తులో మానవుడు అంతరిక్ష యానంలో రాకెట్ ఇంజన్ కంట్రోలు చేయడం, సమయం ముదిలైన సాహస కృత్యాలు నిర్వహించడానికి ... ఈ మహా కృత్యం నిదూపిస్తున్నది.

రాష్ట్ర రాజకీయాలలో కేంద్రమంత్రుల జోక్యం

కాంగ్రెస్ అధ్యక్షునికి బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జులై 19 :—

"కేంద్రంలో పనిచేస్తున్న కొందరు మంత్రులు తమ రాష్ట్రాలకు వెళ్ళి, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టడం సముచితమేనా?" అన్న విషయాన్ని గురించి ప్రధానమంత్రితోను, కాంగ్రెస్ అధ్యక్షునితోను తాను చర్చలు జరిపానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడు ఇక్కడ పి. టి. ఐ. విలేఖరికి తెలియజేశారు.

ఇటీవలనే కొత్తగా 'ఒప్పందం' కుదుర్చుకున్న శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ డి.సంజీవయ్య గార్లతో అసమ్మతివర్గానికి చెందిన కొందరు రాష్ట్రమంత్రులు చేతులుకలపడం ఫలితంగా రాష్ట్రమంత్రివర్గంలో ఏర్పడిన ప్రతిష్టంభనను గురించి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిన్న సాయంత్రం ప్రధానితో చర్చలు జరిపారు. నేటి ఉదయం ఆయన శ్రీ కామరాజ్‌ను కలిసికొన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఈ యిరువురు కేంద్రమంత్రులలో యే ఒక్కరిని పేరుపెట్టి పేర్కొనలేదు. కాకపోతే ఇటీవల వీరు రాష్ట్రానికి వచ్చి మూడురోజులు గడిపారని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలనురెచ్చగొట్టారని మాత్రం పేర్కొన్నారు.

ఈ విషయాన్ని పరిశీలించగలమని ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు తనకు హామీ ఇచ్చారని శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

ప్రభుత్వానికీ ప్రజాస్వామ్యానికీ హాని సంక్రమించగలదని, ఇది కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్లక్ష్యంచేయరాని సమస్య అని శ్రీ ఓబులరెడ్డి తమప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రం తీవ్రమైన అనావృష్టిపరిస్థితిని ఎదుర్కొంటున్నది. క్షామం తలెత్తుతున్నది. ఈ పరిస్థితిని ఆసరాచేసుకుని వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీని గద్దెదించడానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధాంతవిభేదాలనుకూడా మరిచి సిద్ధంచేస్తున్నాయి. ఇట్టి క్లిష్టపరిస్థితిలో పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రతివ్యక్తి ఏకోన్ముఖంగా వ్యవహరించవలసివున్నది. ఈ పరిస్థితిలో మంత్రిమండలిలో సీనియర్ సహచరులు ముఖ్యమంత్రిని చిక్కులో పెట్టడం అవాంఛనీయం. పరిపాలనా రంగంలోనూ, రాజకీయరంగంలోను సుస్థిరతకై కృషిచేయడం అవశ్య కర్తవ్యం. గత కొలదివారాలుగా రాష్ట్రంలో రాజకీయవాతావరణం కలుషితమై పోయింది. ముఖ్యమంత్రి గౌరవ ప్రతిష్టలకు, రాజకీయసుస్థిరత్వానికి హాని కరమైన పెక్కు అవాంఛనీయపరిస్థితులు తలెత్తాయి. బాధ్యతా యుతస్థానాలలో వున్న వ్యక్తులే ఒక పథకంప్రకారం ఇట్టిచర్యలకు పూనుకొన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర మంత్రిద్వయం సమైక్యతా ఒప్పందం అంత రాష్ట్రం ఏమిటో ఇంతకంటె వివరించవలసిన పనిలేదు—అని ఆయన వ్యాఖ్యానించారు.

పోర్టుఫోలియోల పునర్విభజన

శ్రీ ఓబులరెడ్డి సమర్థన

హైదరాబాద్, జులై 19:— అసమ్మతి వర్గీయులైన మంత్రులశాఖలను మార్పు చేస్తూ ముఖ్యమంత్రి గైకొన్న చర్యను వ్యవసాయ విశ్వవిద్యాలయంఛైర్మన్, మాజీ మంత్రి శ్రీ కందుల ఓబులరెడ్డి సంపూర్ణంగా సమర్థించారు.

"పరిపాలనా సౌలభ్యంకోసం ముఖ్యమంత్రి గైకొన్న చర్యను ఎనిమిదిమంది మంత్రులు ఒక మహోపద్రవంగా చిత్రించారు. న్యాయబద్ధంగా ఆయన మంత్రివర్గంలో పనిచేసే హక్కును వారు కోల్పోయారు. వారు రాజీనామా చేసినంతమాత్రాన మునిగిపోయిందేమీ లేదు. మార్పులకూ చేర్పులకూ అతీతులైనవారేమీకారు"—అని శ్రీ ఓబులరెడ్డి ఒక సుదీర్ఘమైన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సవాలును ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి స్థిరచిత్తంతో వ్యవహరించవలసి వున్నదని, ప్రభుత్వంలో సమైక్యతా సామరస్యాలను నెలకొల్పగలరని లోగడ ప్రజల కిచ్చిన హామీని ముఖ్యమంత్రి పాటించవలసివున్నదని శ్రీ ఓబులరెడ్డి తమప్రకటనలో ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రిని మోసంచేయడానికి మంత్రిమండలిలోగల తమస్థానాన్ని వినియోగించుకొని రాదన్న గుణపాఠాన్ని ఈ అసమ్మతివర్గీయులు నేర్చుకోవలసివున్నదని, ఈ విషయాన్ని ఎంత త్వరగా వీరుగ్రహిస్తే రాష్ట్రానికి ప్రజలకూ కూడా అంతమంచిదని శ్రీ ఓబులరెడ్డి ఉద్ఘాటించారు.

తమచేతులలో కీలుబొమ్మగా వుండడానికి ముఖ్యమంత్రి నిరాకరిస్తే రాష్ట్రంలో గందరగోళపరిస్థితిని, చిక్కులను కల్పించడానికి యత్నించరాదని శ్రీ నాయకులను ... హెచ్చరించారు. ఇదే సంభవిస్తే ఫెడరల్

క్వెటా, జులై 19 :— క్వెటాకు దక్షిణంగా 430 మైళ్ళ సమీపంలో నిన్న ఒక బస్సు బోల్తాపడిన ఫలితంగా 15 మంది మరణించారు. మరి ఇరవై మందికి గాయాలు తగిలాయి.

చిత్రజగత్తు

"ఇదిగో, మీ ఇంటో! మీ ఆవిడా, పిల్లలూ కీచులాడుకుంటూవుంటే వినలేక చస్తున్నాం ! ఇల్లు ఖాళీచేసేయ్యాబాబూ పిల్లాపాపలంతా ఏడుస్తున్నా అని ఆవాళ్ళు హెచ్చరిస్తున్నారు."

ప్రియమైన ఆనంద్!

నీ జాబు చేరింది. నీ మనోభావాలను, సిద్ధాంతములను, పూర్తిగా ఆమోదించుచున్నాను. కుటుంబాన్నంతా కలచివేసిన మా మనోవేదన అను, దుఃఖమును దయచేసి అర్థంచేసుకో వలసినది. తప్పకుండా తిరిగి రా. ఎంత కష్టమైనా పూర్ణమైనా నా జీవితంలో ఉన్నతస్థితి రావడానికి నీ విశ్వయాన్ని శింసావహిస్తాను. నేను నేటనతో క్రుంగిపోతున్నాము.

నీ ప్రియమైన

పెరియన్న, మన్ని.

హోమియోపతి

హోమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్లు ఇచ్చుచున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'ది' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మాతెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ,
6, స్ట్రింగర్‌స్ట్రీటు, మద్రాసు—1.

చర్మ వ్యాధులచే

బాధపడువారికి శుభవార్త:
మా ప్రధాన వైద్యులు
ఆర్. శంకరనారాయణన్ B.A.B.I



ప్రఖ్యాత సిద్ధ వైద్యులు. చర్మ వ్యాధుల నిపుణులు ఈ క్రింది కేంద్రములకు వస్తున్నారు రోగులు వారినిసంప్రతించి ఔషధములు పుచ్చుకొనవచ్చును.

జూలై 19, 20—హైదరాబాద్—తాజ్ మహల్‌హోటల్, కింగ్‌కోటి.
జూలై 21—నంద్యాల — హోటల్‌పాలెస్.
పరీక్షించువేళలు: ఉ.8—12 & సా.2—5

ANANDA VAIDYA SALAI, PALANI (S.I.)

ఆగ్నేయ రైల్వే

అడ్వాన్సు రిజర్వేషన్‌కు సమయం పొడిగింపు

అన్ని బండ్లలోను, అన్ని తరగతులకు అడ్వాన్సు రిజర్వేషను కాలము 30 దినములకు పొడిగించుటకు నిర్ణయించబడినది. ఇది 1966, ఆగస్టు 22 నుండి అరంభమగు ప్రయాణములతో అమలులోకి వచ్చును. వీటికి రిజర్వేషను 1966, జూలై 23 న తెరువబడును.

~~8 అప్, 7 డవున్ హవురా—~~ పూరీ ఎక్స్‌ప్రెస్ బండ్ల విషయమున హవురా, పూరీ స్టేషన్ల మధ్య 1966 సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమగు ప్రయాణములకు మాత్రమే అడ్వాన్సు రిజర్వేషను కాలము 90 దినములకు పొడిగింపబడి, బుక్కింగు 1966, జూలై 1 న తెరువబడినది. రిజర్వేషనుకు, ఇతర రూల్సులో మార్పులేదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్

శుభవార్త

డాక్టర్లకు సాధ్యంగాక వదలి వేయబడిన అన్ని వ్యాధులకు చికిత్స చేయబడును

మధుమేహము, రక్తపుపోటు, ఉబ్బు, క్షొల్లి, కేన్సర్, క్షయ, సంతానము లేనివారు గూడ శ్రీ యోగిగారి చికిత్సవలన సంపూర్ణ ఫలమును బడయగలరు.

కావలసినవారికి కాయకల్ప చికిత్స చేయబడును. ఈ చికిత్స వలన దేహములో వున్న వ్యాధులు తొలగి పోవుటయేగాక యౌవనము కలుగును. వివరములు కోరువారు పోస్టు ఖర్చులకు ఒకరూపాయి పంపవలెను

శ్రీ యోగాశ్రమము,
పి.ఓ. పెదవాల్తేరు, విశాఖపట్టణము

రాజమండ్రికి ప్రత్యేక టెలిగ్రాఫ్ డివిజన్ ఏర్పాటు

విజయవాడసమావేశంతీర్మానం

విజయవాడ, జూలై 19:— అఖిల భారత టెలిగ్రాఫ్ ఇంజనీరింగ్ సిబ్బంది సంఘం స్థానిక డి. ఇ.టి.శాఖ తృతీయ శ్రేణి వార్షికోత్సవం యిటీవల శ్రీ కె. వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగింది.

శ్రీయుతులు డి. వితల్‌మూర్తి, పి. రామమూర్తి, డి. సూర్యనారాయణ ప్రభృతులు ప్రసంగించారు.

రాజమండ్రికి ప్రత్యేకం టెలిగ్రాఫ్ డివిజన్ వెంటనే ఏర్పాటుచేయాలని కోరుతూ ఈ సమావేశం తీర్మానించింది. నూతన సంవత్సరానికి అధ్యక్షులుగా ఎస్. శ్రీనివాసరావు, కార్యదర్శిగా శ్రీ సి. హెచ్. శంకరరావు, ఉపాధ్యక్షులుగా శ్రీ వి. వి. ఎస్. మూర్తి, కోశాధికారిగా శ్రీ ఎల్. వెంకటేశ్వరరావు ఎన్నికైనారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
అధిక శ్రావణ శుద్ధ తదియ
1966 జూలై 20 బుధవారం
శుద్ధ తదియ 12—02 వరకు
ఆశ్లేష ఘ. 7—38 వరకు
వర్జ్యం:సా.6—22మొదలు7—48 వరకు

నిక్కమైన దైవభక్తి

నిక్కమైన దైవభక్తి ఆత్మార్పణపూర్వకమైనది. ఏ కోర్కెలనూ కోరదు, ఏ హక్కులనూ ప్రకటించుకోదు, ఏ షరతులనూ విధించదు, ఏ బేరం చేయదు, ఏ విపరీతోత్సాహాలకూ లోనుకాదు, గర్వానికి, క్రోధానికి లోనుకాదు. ఎన్నడుగాని దాని తత్వానికి కేవలం పెరుగుచుండును.

—శ్రీ అరవిందులు

ఆంధ్రప్రభ

1966 జూలై 20, బుధవారం

పెరిగే ధరలను అరికట్టే సమస్య

నిత్య జీవితావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ సామాన్య ప్రజల జీవిత యాత్రలను ఎన్నటు బహుళం చేసివేస్తున్నవి. ఈ ధరలను అరికట్టడానికై చర్యలు గైకొంటున్నట్టు ప్రభుత్వం చెబుతున్నదే కాని, అది కార్యరూపం ధరించి ఫలప్రదమవుతున్న జాడ ఇంకా ఎక్కడా కనిపించడంలేదు. ప్రభుత్వం రూపాయి మారకం విలువ తగ్గించిన తర్వాత ఈ ధరల పిడిసిపాటు మరీ విపరీతంగా తయారయిందని చెప్పక తప్పదు.

రూపాయి మారకం విలువ తగ్గింపు విదేశ వ్యాపారానికి సంబంధించినది. విదేశాల నుండి దిగుమతి అయ్యే సరకులుగాని, అలా దిగుమతి అయ్యే వస్తువులపై ఆధారపడి మన దేశంలో ఉత్పత్తిఅయ్యే సరకుల ధరలుగాని పెరగడ మనేది న్యాయమే. కాని, అట్టి విదేశీ సంపర్కమేమీ లేక అచ్చంగా మన దేశంలోనే ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలుసైతం పెరగడమేమిటి? ఉత్పత్తి యథాపూర్వంగానేఉంటున్న పరిస్థితిలో ఉన్నట్లుండి అకస్మాత్తుగా పెరిగా యంటే, అక్రమ లాభా లార్జించాలనే దుర్బుద్ధే దీనికి మూలమని స్పష్టం కావడంలేదా?

దేశీయ వస్తువుల ధరలను పెరగనీయమని వివిధ పారిశ్రామికోత్పత్తి దారులూ, టోకు వ్యాపారస్థులూ ప్రభుత్వానికి హామీలనిస్తున్నారు. ఆయా నిత్య జీవితావసర వస్తువుల ధరలు ఏ ప్రమాణంలో ఉంటున్నదీ ఆకాశవాణి సైతం నిత్యమూ శ్రోతలకు వినిపించి ప్రచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. కాని, బజారుకువెళ్లి కొనబోతే మాత్రం ఆ ధరలకు ఆ వస్తువులు దొరకడం లేదు. ఆకాశవాణి చెపుతున్న ధరలు ఇందుమూలంగా హాస్యాస్పదంగా కూడ తయారవుతున్నాయి. ఏమిటీ వైపరీత్యం?

రూపాయి మారకం విలువ తగ్గింపు ప్రభావం కూరగాయల మార్కెటులో కూడ కనిపించడం మరీ విడ్డూరం! దానికీ దీనికీ సంబంధం ఏమిటో అర్థం కాదు. ఎక్కడ చూచినా కూరగాయల ధరలు మండిపోవడం మొదలు పెట్టాయి. టోకు మార్కెట్లలో గాక, చిల్లర మార్కెట్లలో వీటి ఆగడం మరీ హద్దుదాటిపోయింది. ధరలకు వెరచి కూరల వద్దనుకొని అసలే ఎత్తి వెయ్యడంఎలా సాధ్యం? గృహస్థులు కందరికీ ఇదొక పెద్ద సంకటంగా తయారు కావడం సర్వవిదితమే.

బొంబాయి నగరంలో బుద్ధిమంతులు కొందరు దీనికి విరుగుడు కనిపెట్టి ధరలు కొంత అదుపులోకి తీసుకు రాగలిగారు. ప్రజలకు అందుబాటులో ఉండే చిల్లర అంగళ్లన్నీ విపరీతమైన ధరలకు కూరగాయలు అమ్ముతున్న సమయంలో రాష్ట్ర సహకార మార్కెటింగు సొసైటీ ప్రతి ఉదయం టోకు మార్కెట్‌లో కూరగాయలు ఖరీదుచేసి చిల్లర మార్కెట్ కంటెకంటె బాగా తగ్గింపు ధరలకు చక్రాల బండ్లపై వాడవాడలా అమ్మించడం ప్రారంభించింది. దీనికి తోడు కొన్ని వాడలలో నివసించే ఉత్సాహవరులైన యువకులు కొందరు ఇంటింటా స్వల్ప మొత్తం అను పెట్టుబడి ధనంగా ప్రోగుచేసి దానితో టోకు మార్కెట్‌లో కూరగాయలు కొని ఆయా ప్రాంతాలవారికి తగ్గింపు రేట్లకుసప్లయి చేయడం కూడా మొదలయింది. ఈవిధంగా ఒక వారం రోజులు జరిగేసరికల్లా చిల్లర అంగళ్లలోని ధరలు దిక్కుంచుకుంటూ లొంగిరాక తప్పలేదు.

వినియోగదారులు పరస్పరం సహకరించుకొని కొంత సంఘటనా శక్తిని వినియోగించ గలిగితే ఎట్టి ప్రయోజనాలు చేకూరుతవో ఈ ఉదంతం విశదం చేస్తున్నది. దేశంలో ప్రతిచోటా కూడా ఇటువంటి సహకార ప్రవృత్తిని ప్రజలు ఎందుకు ప్రకటించుకో గూడదు? స్వయం సహాయానికి మించినది లోకంలో నిజానికి మరి ఏదీలేదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు నిర్మించినా, ఎన్ని శాసనాలు రూపొందించినా, ప్రజల సహకారం కూడ తోడయితేనే అది సక్రమంగాఅమలు జరిగేది. ఈ యథార్థాన్ని గుర్తించి ప్రజలు ఇప్పటికైనా వినియోగదారులుగా సుసంఘటితులై ధరలను అదుపులోకి తేవడానికి గట్టి ప్రయత్నాలు చేయడం అవసరం.

టోకు మార్కెట్లు సక్రమంగానే నడుస్తూ చిల్లర మార్కెట్లే అక్రమ వ్యాపార పద్ధతు లనుసరిస్తున్నప్పుడు అనుసరించవలసిన విధానాలు ఒకరకంగా ఉంటాయి. అలాకాక, అక్రమ వ్యాపారం టోకు మార్కెట్లలోనే పాదుకొన్నప్పుడు వాటిని దారికితెచ్చే ఉపాయాలు మరొక రకంగా ఉంటాయి. ఏమయినా ప్రభుత్వంతో పాటు వినియోగదారులుకూడ వసుగలిగివుండి తగిన సంఘటనా శక్తిని ప్రదర్శించ నేర్చుకుంటే తప్ప, నేటి విపరీత ధరల సుడిగుండాలలోంచి ప్రజానీకం బయటపడే అవకాశం లేదు. ఊరూరా, వాడవాడలా వినియోగదారులు సుసంఘటితులు కావడమనేది ఈనాడు ఎంతైనా అవసరం. పెరిగిపోతున్న ధరలకు చికాకుపడుతూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వృథా కాలక్షేపాలు చేసినందువల్ల ప్రయోజనం లేదు.

దేశాయి సూచనలు చాలా బాగున్నాయి

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి వివరణ

న్యూఢిల్లీ, జూలై 19:—ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ—రూపాయి విలువ తగ్గింపు వలన ఏర్పడిన పరిస్థితులనెదుర్కోవడానికిగాను శ్రీ మొరార్జీదేశాయి చేసిన సూచనలు చాలా బాగున్నాయి—అన్నారు.

ఇటీవల శ్రీ దేశాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పంపిన సూచనలను పురస్కరించుకొని ప్రధాని పై విధంగా వివరిస్తూ—ఆర్థిక మంత్రిత్వశాఖ ఆ సూచనలు పరిశీలిస్తున్నదన్నారు. ఆర్థికమంత్రి శ్రీ దేశాయితో మాట్లాడారు—యింకా చాలామంది కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు.

వీటి విషయంతో ఆలోచిస్తాం. కాంగ్రెసు వర్కింగ్ కమిటీకూడా పరిశీలిస్తుంది—అన్నారు ప్రధాని.

నెల్లూరు కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుని ప్రకటన

నెల్లూరు కో ఆపరేటివ్ సెంట్రలుబ్యాంకు అధ్యక్షుడు శ్రీ ఎ. వెంకటరెడ్డి యిలా వ్రాస్తున్నారు:

"కొంది రోజులనుండి నెల్లూరు కోఆపరేటివ్ సెంట్రలు బ్యాంకు అధ్యక్షుని ఆచూకీ తెలియడం లేదని శాసనమండలిలో మంత్రి శ్రీ రామస్వామి చేసిన ప్రకటన పూర్తిగా సత్యదూరమైనది. చెక్కు ఫోర్జరీకేసుతో నాకెట్టి సంబంధం లేదు. అదృశ్యంగా వుండవలసిన అవసరం నా కెంతమాత్రం లేదు."

["నెల్లూరు బ్యాంకు అధ్యక్షుని ఆచూకీ తెలియడం లేదు" అన్న శీర్షికతో శాసనమండలిలో మంత్రి శ్రీరామస్వామి చేసిన ప్రకటన 16 వ తేదీ ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. —ఎడిటర్]

న్యూఢిల్లీ, జూలై 19:— అఖిలభారత కాంగ్రెసు కమిటీ, సెప్టెంబరు 24,25 తేదీలలో ఎర్నాకులం [కేరళ] లో జరుగుతుంది. కార్యనిర్వాహకవర్గం 23వ తేదీన అక్కడ సమావేశమవుతుంది. ఈ నాడు సమావేశమైన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం చేసింది.

స్మిత్ పరిపాలనకు శ్రీరస్తు, విజయోస్తు

రొడీషియాలో శ్వేతజాతి స్వాతంత్ర్యం ప్రకటించి ఈ వారంతో ఎనిమిదినెలలైంది. ఇటువంటి విప్లవచర్యకు దిగిన రొడీషియా ప్రభుత్వంపైన బ్రిటన్ విధించిన ఆర్థిక ఆంక్షల విషయంలో అనేక ప్రపంచ రాజ్యాలు సహకరించినా స్మిత్ ప్రభుత్వం పతనమవుతున్న చాయ లేవీ కనిపించడం లేదు. అధర్మంగా సంపాదించిన ఈ అన్యాయప్రభుత్వము యథేచ్ఛగా ఎనిమిది నెలలు గడుపుకొంది.

రొడీషియా ప్రజలపట్ల ఒక విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలని బ్రిటన్ తలపెట్టిన కార్యక్రమంలో ఇండియాతో కలసి చాలా దేశాలు, వ్యాపారరీత్యా దెబ్బతిన్నాయి ఈ ఆంక్షలు మరికొంతకాలం పొడిగించడమంటూ వస్తే—ఇదివరకే బ్రిటన్‌కుమద్దతుగా ఉండాలని అనేకదేశాలుచేసిన త్యాగం వెయ్యి రెట్లయ్యే బాటు కనిపిస్తోంది.

మధ్య ఆసియా వ్యాపారంతో ఏర్పడిన ఈ స్తబ్దత, ఎరువులకు అతిముఖ్యమైన రాగి, యాస్‌బెస్టాస్‌ల సరఫరాపై గట్టి దెబ్బతీసింది. రాగి కరువు వల్ల విరాగులుగా మారవలసి వచ్చిన పారిశ్రామిక దేశాలలో భారతదేశం ఒకటి.

స్మిత్ ప్రభుత్వం వెంటనే కూలు. వారాలతోనే కూలిపోతుందని ఆశపడ్డ బ్రిటిష్ ప్రధానికి ఈ మధ్య రొడీషియా మాటెత్తడం లేదు. బహుశః ఆయన మనస్సు వియత్నాం యుద్ధం మీదా, దానిఫలితంగా లేబరు పార్టీలో ఏర్పడే భావపరిణామాలమీద, అమెరికా—బ్రిటన్‌ల స్నేహ సంబంధాలమీదా మొగ్గిఉంటుంది.

తెచ్చి పెట్టుకున్న వైరాగ్యం

వెట్‌హాల్‌తోకూడా, రొడీషియా విప్లవం జరిగిన కొత్తలో ప్రదర్శించిన ఆదుర్దా, ఆర్భాటం ఇప్పుడు కనిపించడం లేదు. రొడీషియా విషయం ఏదైనాసరే వచ్చినా, తల ప్రక్కకు త్రిప్పుకొని తెచ్చిపెట్టుకొన్న వైరాగ్యంప్రదర్శిస్తున్నారు.

రొడీషియా సమస్యను పరిష్కరించడానికి అవసరమైన విధానాలను అన్వేషించడంకోసం లండన్‌లో సమావేశాన్ని జరపాలని దగ్గరకు తెచ్చుకున్న ఎనిమిది మంది రొడీషియా నల్ల దొరలు డస్సిపోయి వున్నారు. ఈ నెలాఖరులో సమావేశమవాలని నిశ్చయించుకొని, హాయిగా నిద్రపోతున్నారు.

లాగోస్ నిర్ణయం ద్వారా ఈ నెలలో జరగవలసిన కామన్‌వెల్తు ప్రధానుల సమావేశం బ్రిటిష్ ప్రభుత్వ సౌకర్యం కోసం కాబోలు సెప్టెంబరు దాకా నెట్టబడింది.

గత మేనెలలో మాలీ,నైజీరియా,ఉగాండా, దేశాలు మూడూ బ్రిటను రొడీషియాపైన

లండన్ లేఖ —శీతాంశుదాస్

చర్య తీసికోవలసినదిగా భద్రతాసమితిలోతెచ్చిన తీర్మానం వీగిపోవడంతో ఆఫ్రోఏషియన్ రాజ్యాలు బ్రిటన్‌మీద చేస్తూవచ్చిన సవాల్ చప్పబడిపోయింది.

ఇది ఇలా వుండగా బ్రిటను జాంబియాల మధ్య వున్న అనుబంధానికి అంతరాయం కలగకుండా చూసుకోవడంలో బ్రిటిష్ ప్రభుత్వం నిమగ్నత చెందింది. రొడీషియా, జాంబియాలకు అత్యంత సన్నిహిత సంబంధం వుంది.రెండిటికీ ఒకే రైలు మార్గం. విద్యుచ్ఛక్తి సరఫరా అంతే. రెండు దేశాల మధ్యా వ్యాపార సంబంధాలు అల్లిబిల్లిగా అల్లుకొన్నాయి.

జాంబియానది అవతలవున్న తమ ప్రజలకు సహాయం పడాలనే ఆకాంక్ష జాంబియా ప్రభుత్వానికి ఎంతో వుంది. కాని ఏం లాభం? ఆర్థిక రీత్యా తను బ్రిటనుమీదగాని, మధ్య ఆసియాలోని శ్వేత జాతిమైనారిటీమీదగాని ఆధారపడవలసివస్తోంది. జాంబియా రాగిగనులు శ్వేతజాతుల చేతుల్లోనే వున్నాయి.

రొడీషియాపైన బ్రిటిష్ ప్రభుత్వంఅవలంబించిన విధానాన్ని బలపరచలేక, ఆఫ్రికన్ యూనియన్ పతనమైపోవడంవల్ల జాంబియా అధ్యక్షుడు కెన్నెత్‌కౌండా, ఆఫ్రికన్‌కామన్‌వెల్తుకు చెందని—కెనడా, ఇండియా ప్రభుత్వాల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వానికి నివాలు చెప్పాలని ప్రయత్నించాడు.

జాంబియా తబ్బిబ్బులు

దీనికిగాను జూలై నెలలో కామన్‌వెల్తు ప్రధానుల సభ, ఢిల్లీలో జరపాలని కౌండా కోరాడు. ఈ విషయంలో కూడా అతడునిరాశ చెందాడు. కామన్‌వెల్తు సమావేశం లండన్‌లోనే జరపాలనడం, ఆ మహాసభ నిర్ణయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంకోసం చేసిన రాజకీయపుఎత్తు అని అతడు గ్రహించాడు.

రొడీషియాతో బ్రిటనుచేస్తున్నవ్యవహారాల టాటోపాలు ఆర్థిక యుద్ధం వల్ల, జాంబియా ఆర్థిక సంపదకు క్షీణదశ పట్టింది. జాంబియాకు వచ్చే దిగుమతులలో నాలుగోవంతు రొడీషియా ద్వారా రావాలి. జాంబియా ఎగుమతులలో నాలుగోవంతే రొడీషియా పంపుతుంది. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వమురొడీషియా మీదవిధించిన ఆర్థికాంక్షలు ఎక్కువగా జాంబియాకే పరిస్తున్నాయి. జాంబియాకు కలిగిన నష్టానికి బ్రిటన్ కొంత ఆర్థికసహాయాన్నిచేసిందిగాని అది ఎడారిలో ఒయాస్సిలుగా వుందని జాంబియా అభిప్రాయపడుతోంది.

అయితే జాంబియా తన ఎగుమతి వ్యాపారానికి రెండు మార్గాలు వెతుక్కుంది.ఒకటి—అంగోలాలోవున్న లోబిటోకు చేరే బెంగులా రైలుమార్గం. రెండవది—టాంజానియాలోని దార్—ఎస్—సలాంకు, మల్వాయు, మొజాంబిక్ ద్వారా చేరే రోడ్డు.

పోతే సెప్టెంబరులో సమావేశం కానున్న కామన్‌వెల్తు ప్రధానుల సభ జాంబియాఆర్థిక దుస్థితిశాంతింపచేడానికేమైనా సూచనలుచేస్తుందో లేదో గమనించాలి.

స్మిత్ ప్రభుత్వం శ్రీరస్తు

బ్రిటను స్మిత్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోదనీ, కొన్ని షరతులు విధించి ఏలుబడి తుందని రాజకీయ వర్గాలలోవదంతులు వ్యాపిస్తున్నాయి. పోతే కొంతకాలం 'డైరెక్టురూలు' అమలు జరిపి, ఈ లోగా క్రొత్త రాజ్యాంగం తయారు చేస్తారని ఆఫ్రికన్ రాజ్యాలు అభిప్రాయ పడుతున్నాయి.

ఇది చాలా అన్యాయంగా కనిపిస్తున్నా, విల్సన్ ప్రధానికి దగ్గర వర్గాలవారు ఈ పట్టికి ప్రాతిపదికలు అన్వేషించేఅట్టి పెట్టారని కూడా తెలుస్తోంది.

కామన్‌వెల్తు ప్రధానుల సభలో తన పంతం తేలిగ్గా పారుతుందనే ధైర్యంవుంది బ్రిటన్ ప్రధానికి. ఆఫ్రికన్ రాజ్యాలు వాటి అవస్థల్లో అవివుండేవుండి,తమ ఇళ్ళు చక్కబెట్టుకోవడం ఆలోచిస్తాయి గాని, తమపైన సవాల్‌చేసేస్తోమతువాటికి లేదని విల్సన్ విశ్వాసం.

సైనికంగా ఆఫ్రికన్‌రాజ్యాలు చాలా బలహీనంగా వున్నాయనేదివిల్సన్‌కుమరో ధైర్యం. స్మిత్ ప్రభుత్వం మీద విధించిన పంచసూత్రాలు, స్మిత్ ప్రభుత్వాన్ని తమవైపు త్రిప్పుకోవడానికి ఉపకరిస్తాయని బ్రిటిష్ ప్రధాని సహోదరుల విశ్వాసం. ఈ పంచసూత్రాలు డగ్లస్ హోం నిరూపించాడు. వాటిని విల్సన్ ఆమోదించాడు.

కామన్‌వెల్తు సంబంధాలమంత్రిఆర్థర్ బాటమ్లీ—స్మిత్ రొడీషియా అధిపతి గావుండటానికి వీలులేదంటున్నాడుగాని, అవసరమొస్తే అప్పుడాలు తప్పించుకునే నేర్పు అతనికి వుంది.

వియత్నాంలో శాంతి స్థాపన

(1వ పేజీ తరువాయి)

సరఫరాచేయలేదని, లేదా ఆ మేరకు ఎట్టి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదనికూడా ప్రధాని తెలిపారు.

వియత్నాం విషయంలో కయిరో, ఢిల్లీలకు అభిప్రాయభేదాలున్నసంగతి నిజమేనని అరబ్ రిపబ్లిక్ దక్షిణ వియత్నాంలో జాతీయ విమోచన ఫ్రంట్‌ను భారత ప్రభుత్వం సైగాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నదని ప్రధాని అంగీకరించారు.

ఈ విభేదాలరోహాటు అరబ్ రిపబ్లిక్, ఇండియాల మధ్య సంబంధాలు సన్నగిలుతున్న వన్న విషయాన్ని ఆమె అంగీకరించలేదు.

భద్రతా సంఘంలో ఇండియా అభ్యర్థిత్వం విషయంలో అరబ్ రిపబ్లిక్ మద్దతు లేదన్న సంగతినికూడా ప్రధాని అంగీకరించారు.

ఆ స్థానానికి మరొకఅరబ్‌దేశం—సిరియా అభ్యర్థిత్వాన్ని అరబ్‌రిపబ్లిక్ బలపరుస్తుందని ఆమె చెప్పారు.

మరి ఈ వైఖరి అలీన విధానానికి అనుగుణంగావుందా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా ప్రధాని కొంచెం ఉద్రిక్తంగా అలీన విధాన నిర్వచనాన్ని ఒకసారి చూడమన్నారు.

ఉత్తర వియత్నాంలో పట్టుబడిన అమెరికా పైలెట్ల విషయంలో జోక్యం కలిగించుకోవలసిందని అమెరికా కోరిందా? అని ప్రశ్నించగా "నేనెవరితరపున జోక్యం కలిగించుకోలేదు. ఈ పైలెట్లను విచారించడంవల్ల అమెరికాలో తీవ్రాందోళన తలెత్తగలదని నేనే ఆ విషయాన్ని శ్రీ కోసిగిన్‌తో ప్రస్తావించాను. అందుకాయన ఎట్టి సమాధానం యివ్వలేదు"అని ప్రధాని చెప్పారు.

ఒక విలేఖరి: మీరు జూలై 2వ తేదీన కాలికట్‌లో మాట్లాడుతూ వియత్నాం సమస్యా పరిష్కారానికి ఇండియాకు ఏంచేయాలో తోచడంలేదన్నారు. కాని ఆ తరువాత ఐదురోజులకు మీరు ప్రతిపాదనలు చేశారు. ఈ క్రొత్త ప్రతిపాదనలు చేయడానికి మిమ్మల్ని ఉత్తేజపరిచింది ఏది?

ప్రధాని: బాంబుల వర్షం. దాన్నిగురించి నేనెంతో బాధపడ్డాను. మనమేదైనా చేయగలమా అని నేను ఆలోచిస్తున్నాను. ఒక వేళ ఏదైనా విజ్ఞప్తిచేసినా దానివల్ల వెంటనే సత్ఫలితం వస్తుందనే ఆశలేదు. ఏదైనా ఈ విషయం ఏదో ఒకటి చేయడం అవసరమనుకున్నాను. అందుకనే విదేశాలకు వెళ్ళి ముందు ప్రతిపాదనలు చేశాను.

వియత్నాం విషయంలో సోవియట్ యూనియన్, చైనాలకు మధ్య విభేదాలున్నాయనేమైనా గ్రహించారా అని ఒక విలేఖరి ప్రశ్నించారు.

అందుకు ప్రధాని "వియత్నాం యుద్ధం ఆగిపోవాలని సోవియట్ నాయకులు వాంఛిస్తున్నారు. మరి చైనా సంగతి నాకు తెలియదు" అని సమాధానమిచ్చారు.

ఇండో—పాక్ అధికారుల సమావేశం ఏర్పాటుకు సంబంధించిన తాజా పరిస్థితిని గురించి కూడా ప్రశ్నించారు. ఈ ఉభయ దేశాల సమస్యలు శాంతియుతంగా పరిష్కారమయ్యే సూచనలున్నాయా అని కూడా ప్రధానిని ప్రశ్నించారు.

ప్రధాని సమాధానమిస్తూ "ఆర్థిక సమస్యలను సహాయసహకారాలతో పరిష్కరించుకోవాలని మనం విశ్వసిస్తున్నాం. అట్టి తీసుకోదగిన చర్యలు ఎన్నోవున్నవి. నౌకలలో సామానుల విడుదల వంటి చర్యలకు ఇండియా ఏకపక్షంగా గైకొన్నది. మనం ముమ్ముందుకూడా ఆశావహంగానేవుంటే విజయం సాధించవచ్చు.లేకుంటేదౌత్యస్థాయిలోనేఅంతకాచర్చలు జరుగుతుంటవి" అన్నారు.

ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన చర్య

పోర్టుఫోలియోల మార్పుపై కేంద్రమంత్రి శ్రీ రఘురామయ్య వ్యాఖ్య

గుంటూరు, జూలై 19:— ముఖ్యమంత్రి రాష్ట్రమంత్రివర్గం పోర్టుఫోలియోలను మార్చడం, దానిపై కొందరు మంత్రులు రాజీనామాచేయడాన్నిచూస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడినట్లు తోస్తున్నదని కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య నేడిక్కడ అన్నారు.

శ్రీ రఘురామయ్య నేడిక్కడ విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చర్య "ఆటకాయతనంగా ఎన్నడూ అనుకొనని విధంగావుంది"ని వ్యాఖ్యానించారు.

తనతో విభేదాలుకలవారిపై ముఖ్యమంత్రి ఈ చర్య గైకొన్నారని, తోటి మంత్రులను కించపరిచే ఉద్దేశంతోనే కావాలని ఆయన ఈ చర్య గైకొన్నారని శ్రీ రఘురామయ్య అన్నారు.

ఇందులో ముఖ్యమంత్రి తప్పు ఏమిటి? అని విలేఖరి ప్రశ్నించగా శ్రీ రఘురామయ్య "ఎ. సి. సుబ్బారెడ్డి, బలరామిరెడ్డి, చల్లపల్లి రాజాలు ఏంతప్పుచేశారు?" అని ఎదురు ప్రశ్నవేశారు.

మరి మీ ముగ్గురిలో [శ్రీ సంజీవయ్య, శ్రీ సంజీవరెడ్డి, శ్రీ రఘురామయ్య] ఎవరిని నాయకులుగా ఎన్నుకుంటారు? అని ప్రశ్నించగా "మూడుకోట్ల ఆంధ్రులు సరియైన నాయకుడినే ఎన్నుకోగలరని" శ్రీ రఘురామయ్య అన్నారు.

ముఖ్యమంత్రిగావుండే ముఖ్య తత్వాలకు అతీతంగావుండాలని, అట్టి వ్యక్తి ఒక ప్రకాశం పంతులుగారేనని, తనకాయనపట్ల అపారమైన గౌరవ ప్రతిపత్తులుగలవని శ్రీ రఘురామయ్య చెప్పారు.

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు వాదులలోఇంత వరకు ఐకమత్యతలేదని, ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెసువాదులందరినిసమాసదృష్టితో చూడడంలేదని, ప్రజల హక్కులను సరిగా కాపాడలేదని శ్రీ కొత్త రఘురామయ్య అన్నారు. ఇందుకుదాహరణ తెలపాలంటే కొందరు కాంగ్రెసు వాదులు తన సభలకు వెళ్ళవద్దని కాంగ్రెసు వాదులకు చెప్పారని, ఆఖరికి ఒక సమావేశం జరపడానికి ఒక సినిమాహాలు యివ్వకుండా చేశారని ఆయన అన్నారు.

ఇటీవల కాంగ్రెసు నాయకులతో జరిగిన చర్చలవల్ల ఐక్యత సిద్ధించిందని కాంగ్రెసువారంతా ఐకమత్యంగా మెలగవలసినతరుణం ఆసన్నమైనదని శ్రీ రఘురామయ్య అన్నారు.

తాను జిల్లాలో నాలుగురోజులపాటు జరిపిన పర్యటనలో ప్రజలలో ఏకీభావం వున్నట్లు కనుగొన్నానని ఆయన చెప్పారు.

విద్యావిధానం గురించి ఆయన ప్రస్తావించి విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పు అవసరమన్నారు.

నేడు దేశంలో పట్టభద్రులసంఖ్య పెరిగిపోతున్నదని, దేశంలో పారిశ్రామిక సిబ్బంది తక్కువగావుందని, యస్. యస్. యల్. సి. పిదప ఏ పారిశ్రామిక శిక్షణ సంస్థలోనో చేరి యువకులు దేశ పారిశ్రామిక ప్రగతికి తోడ్పడాలని శ్రీ రఘురామయ్య అన్నారు.

దేశంలోను, లఘుపరిశ్రమలు, మధ్యరకం, భారీ పరిశ్రమలకు వలసిన ముడిసరుకు దిగుమతుల గురించి పరిశీలించడానికి కేంద్రంలో మెటీరియల్స్ ప్లానింగ్ శాఖ నొకదానిని కొత్తగ ఏర్పాటుచేశారని, పారిశ్రామిక రంగంలో సమన్వయ సాధనకు దేశంలో గైకొన్న తొలి చర్య యిదేనని ఆయన తెలిపారు.

దేశ ప్రజలలో ప్రబలిన అసంతృప్తిని గురించి ప్రశ్నించగా యిందుకు జనవాల విరోధం, వ్యవసాయ పారిశ్రామికోత్పత్తులను పెంచడం పరిష్కారమని శ్రీ రఘురామయ్య అన్నారు.

బ్రిటిషుపాలనలో పాడైపోయిన మన ఆర్థిక వ్యవస్థ ఒక్క 10 లేక 15 సంవత్సరాలలో చక్కబడదని, యిందుకు మరి కొంతకాలం పడుతుంది గనుక ఓర్పు వహించాలని శ్రీ రఘురామయ్య చెప్పారు. [మ. వి.]

అలహాబాద్, జూలై 19:— ఉత్తరప్రదేశ్ ప్రభుత్వోద్యోగులతోపాటు అలహాబాదు యూనివర్సిటీ సిబ్బంది సకూజా సమ్మె ప్రారంభించింది. రెండవరోజుకూడా యూనివర్సిటీ పనివారలు సమ్మె కొనసాగించారు.

జలాధారాలక్రింద పెనాల్టీలు రద్దు

ముఖ్యమంత్రి నిర్ణయం

హైదరాబాదు, జూలై 19:—రాష్ట్రంలో అన్ని రకాల నీటి వనరులక్రిందగల పెనాల్టీలన్నిటిని ఈ ఏడాది ముఖ్యమంత్రిరద్దు చేశారని, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డి నిన్న యిక్కడ తెలియ జేశారు.

వివిధ జలాధారాలక్రిందసాగుకు సంబంధించిన రైతాంగం సమస్యలను పరిశీలించడానికి, ఈ విచారణనుబట్టి నిబంధనలను రూపొందించడానికిఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికికూడా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అంగీకరించారని శ్రీ తిమ్మారెడ్డి ప్రకటించారు.

ముఖ్యమంత్రి చేసిన నిర్ణయానికిరైతుల తరఫున శ్రీ తిమ్మారెడ్డి శ్రీబ్రహ్మానందరెడ్డికి కృతజ్ఞత తెలియ చేస్తూ క్లిష్టంగా వున్న ఈ సంవత్సరం పెనాల్టీలు చెల్లించకుండా చేసి, రైతాంగానికి ఎంతో ఉపకారం చేశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో తుంగభద్ర దిగువకాల్వలు, రాజోలిబండ, పెన్నార్, కృష్ణా, గోదావరి మున్నగు నీటి వనరుల ఆయకట్టులలోను పెనాల్టీలు విధిస్తున్నారు. రైతులు జలాధారాల నుండి నీటిని తీసుకొనడానికి ముందుగానే అనుమతినిగైకొనాలని, ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని శ్రీ తిమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైతుల సదస్సు చేసిన అభ్యర్థనపైన పెనాల్టీలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగైకొన్నారని శ్రీ తిమ్మారెడ్డి తెలియ జేశారు.

వ్యవసాయ పథకాలకు పియల్ 480 నిధులు

న్యూ ఢిల్లీ, జూలై 19:— పి. యల్. 480 క్రింద వచ్చిన ధాన్యం విక్రయం వల్ల వచ్చిన మొత్తాన్ని సాధారణ అభివృద్ధి కార్యక్రమాల కంటె దేశంలో వ్యవసాయాభివృద్ధికి, రైతులకు ఋణా లివ్వడానికి ప్రత్యేకించి వినియోగించ వలెనని అమెరికా ఇండియాను కోరనున్నది.

వ్యవసాయాభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తేనే ఈ పి. యల్. 480 పథకం వల్ల ప్రయోజనమని అమెరికా కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నది. గ్రామీణ వసతి సౌకర్యాలు అంత తృప్తికరంగా లేనందున, ఎరువుల పరిస్థితి కూడా సరిగా లేనందున పి. యల్. 480 నిధులను భారతదేశ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడగలవని అమెరికా భావిస్తున్నది.

అమెరికా వ్యవసాయ మంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్, శ్రీ సుబ్రహ్మణ్యంతో ఇటీవల బొంబాయిలో కలిసి వెళ్ళినపుడు ఈవిషయం చర్చించబడింది.

ఈవిషయాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతారు. ఇందువల్ల కేంద్ర వ్యవసాయ పథకాలకు ఎక్కువ మొత్తం కేటాయించవచ్చు.

ఆంధ్రయూనివర్సిటీ పరీక్షాఫలితాల ప్రచురణలో జాప్యం

చర్యతీసుకోగలనని వైస్‌ఛాన్సలర్ హామీ

విశాఖపట్నం, జూలై 19:— పరీక్షా ఫలితాల ప్రచురణ, పాఠ్యపుస్తకాల సరఫరా విషయమై ఆరోపణల్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోగలనని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కె. ఆర్. శ్రీనివాసఅయ్యంగార్ 18వ తేదీన తెలిపారు.

ముద్రించిన పుస్తకాలకంటే అధిక పుస్తకాలకు గిరాకీ ఉన్నందున వాటి సరఫరాలో జాప్యం ఏర్పడుతున్నదని అన్నారు. విద్యార్థులసంఖ్య పెరగడం, సమాధానపత్రాలను తిరిగి నెంబరువేయడం, కేంద్రస్థాయిలో పత్రాలను దిద్దడం యిత్యాది ఫలితాల ప్రచురణలోఆలస్యానికికారణమవుతున్నదన్నారు.

శ్రీ మధుసూదనశాస్త్రికి ఆయన సెనేట్‌లో పై విధంగా సమాధానమిచ్చారు. సభకు ప్రొఛాన్సలర్ శ్రీ పి. వి. జి. రాజు అధ్యక్షత వహించారు.

1966—67 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, 1965—66 సవరించిన బడ్జెట్‌ను, ఆంధ్ర యూనివర్సిటీ పనిచేస్తున్న విధానంపై 39వ వార్షిక నివేదికను, సిండికేట్ సమర్పించిన 1960—61 ఆడిట్ రిపోర్టును సెనేట్ ఆమోదించింది.

గౌరవ ప్రొఫెసర్ పదవి

న్యూక్లియర్ ఫిజిక్స్‌శాఖలో గౌరవ ప్రొఫెసర్ పదవిని సిండికేట్ కల్పించి, ఆ స్థానంలో ప్రొఫెసర్ జ్ఞానానందను నియమించాలని డాక్టర్ అక్కరాజు సుబ్బారావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సెనేట్ ఆమోదించింది.

పదవులలో నియమితులైన శ్రీ పి. వి. జి. రాజు, డాక్టర్‌అయ్యంగార్‌లను అభినందిస్తూ తాలూత సెనేట్ తీర్మానాన్ని ఆమోదించింది.

శ్రీ ఎం. ఎస్. రాఘవన్ మృతికి సభ సంతాపం ప్రకటించింది. [ము.వి]

విజ్ఞానశాస్త్ర విద్యా బోధనలో పరిశోధనలు

న్యూ ఢిల్లీ, జూలై 19:— వివిధ స్థాయిలలోని విజ్ఞానశాస్త్ర విద్యకుగాను ఒక సమన్వయ సంఘం ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సంఘం విజ్ఞానశాస్త్ర విద్యాబోధనలో సమన్వయ పద్ధతులు ఆలోచించి అమలులో పెట్టడానికి సహకరిస్తుంది. పాఠ్యక్రమం, పాఠ్యగ్రంథాల కూర్పు,ఉపాధ్యాయుల శిక్షణ—మొదలైన విషయాలు చర్చించబడతాయి.

గ్రహబలం

21—7—66 గురువారం

ఉదయం: వృత్తి, వ్యాపార, సాంఘిక, రాజకీయ, విద్యా,వైజ్ఞానిక సంబంధమైన పనులన్నిటికీ మిగుల అనుకూలం. కాంట్రాక్టు ఎగ్రిమెంట్లువంటి పనులు లాభదాయకంగా కుదురుతవి. సాయంత్రం: ఆస్తికి సంబంధించిన పనులు, అధికారుల సందర్శనాలు అనుకూలిస్తవి.

మేషం:—స్నేహసంబంధాలలో మూఢనమ్మకాలు తగవు.మోసపోగల అవకాశాలున్నవి. వృత్తిలో తలవనితలంపుగా మేలు జరుగుతుంది.గౌరవ ధనలాభములు సమకూరుతవి.

వృషభం:—వృత్తిమార్గాలలో గౌరవం, ఘనత అధికమవి. కుటుంబ విషయాలలో ఒకరి మాట ఒకరికి కలవక కొంతఅశాంతికి కారణమవుచుంటవి. వివరంలేని ఖర్చులు పెరుగుతవి.

మిథునం:—యత్నకార్యానుకూలం, అప్రయత్న ధనలాభం, వృత్తి వ్యాపారాల్లో శ్రమకుతగ్గ ప్రయోజనం,కుటుంబవిషయాలలోసుఖం, సంతోషం అభిసవి.

కర్కాటకం:— కార్యభారం, ఖర్చులు అధికం. వ్యాపార వ్యవహారాల్లో ఎక్కడికక్కడే మోసకలు,అసంపూర్తికనుపిస్తవి. అన్నిటికీ శ్రద్ధ మిగుల అవసరం.

సింహం:—కళాసాహిత్యరంగాలలో గౌరవప్రతిష్ఠ, వృత్తి వ్యాపార సంబంధమైన కృషులలో శ్రమకుతగ్గ ప్రయోజనం,గొప్పవారిస్నేహ సహాయాలు సమకూరుతవి.

కన్య:—వృత్తి వ్యాపార కార్యక్రమాలు సంతృప్తికరంగాసాగవు.వృథాకలహాలు, ఖర్చులు సంభవిస్తవి.అప్పులువారితో ముందటున్నా మీరా ప్రయత్నాలు చెప్పటంవల్ల కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసివస్తుంది.

తుల:—తలచిన పనులన్నీ సంతృప్తికరంగా నెరవేరుతవి. వృత్తివ్యాపారాల్లో క్రమాభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రయాణాలు లాభదాయకమవుతవి. దైవకార్యాలు నెరవేరుతవి.

వృశ్చికం:—అన్నివిధాలా ప్రోత్సాహం, వ్యవహారానుకూలం, అధికారులఆదరణ, ఖర్చులకు కావలసిన ధనం వృత్తివ్యాపారాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం సమకూరుతవి.

ధనుస్సు:—వ్యవహారరంగంలో ఆర్భాటంగా సిస్తూ ఓర్పుతో వేచియుండవలెను. ఇతరులతగాదాలలో జోక్యం కల్పించుకోవద్దు. వృత్తిలో చెప్పుకోతగ్గ ప్రయోజనం కనుపించదు. దైవానుగ్రహమున కష్టనష్టాలు ఏవీ జరుగవు.

మకరం:—మంచికిపోతే చెడు ఎదురౌతున్నది. వృథాకలహాలు, లేనిపోని నిందలు వచ్చే అవకాశం. వృత్తిమార్గాలలో జాగ్రత్త అవసరం. నమ్మకంతో మోసగింపబడుతుంటారు.

కుంభం:—వృత్తిలో మీ ఆలోచన, మీ శ్రమ ఫలిస్తవి. గౌరవ ధనలాభములు సమకూరుతవి. కార్యరూపంలో మిత్రులసాయం లభిస్తుంది. ప్రయాణాలు ఫలప్రదమవుతవి.

మీనం:—వ్యవహారరంగంలో మీ ధైర్యము దక్షత రాణకు వచ్చి జయము, లాభము సమకూరుతవి. వృత్తి మార్గాలలో కొంత ప్రయోజనం సాధిస్తారు.

...కొన్ని నెలలపాటు ...తి గడ్డు పరిస్థితి

...రసంకల్పంతో బియ్యంకొరతను ...దుర్కొనగలమని ప్రధాని దృఢవిశ్వాసం

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, జూలై 19:— ...బియ్యం కొరత మూలంగా వచ్చే కొలది నెలలలోను పరిస్థితి క్లిష్టంగా వుండగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నేడు ఒప్పుకున్నారు. అయితే, ప్రజలు స్థిరసంకల్పంతోను, క్రమశిక్షణతోను వ్యవహరిస్తే ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనగలమనే విశ్వాసాన్ని ఆమె వెలిబుచ్చారు.

...తాను అంతకుముందే సిద్ధం చేసుకొని ...ప్రసంగంనుంచిచదువుతూ సకాలంలో ...లు కురవకపోవడంవల్ల ఖరీఫ్‌పంటకు ...రోజులలో కలిగినష్టం, మొత్తం ...వర్షాలు సరిగా కురిసి వుంటే ...ఆయి వుండేవని అన్నారు. ఒక్కొ ...ని వర్షాలు సకాలంలో కురియకుండుట ...దెబ్బతిన్నవని, అయితే మిగిలిన ...తువులో వర్షాలు ఏమామూలుగా కురిస్తే, ...సాయరంగంలో పరిస్థితిమొత్తం మీద ...బడి వుండేదని ఆమె అన్నారు.

...విదేశంనుంచి బియ్యం లభించే అవకాశం ...దున వచ్చే కొలది మాసాలు క్లిష్టంగా ...కగలవని ప్రధాని హెచ్చరించారు.

ఆతర్వాత పట్నంలో ఒక విదేశపత్రికా ...నిధితో దేశం పురోగమిస్తున్నప్పుడు ...లు ఏర్పడుతూవుండగలవని అన్నారు. ...యాహుచిక్కులు విశేషంగా ఆహారం కొరత ...లంగానే ఏర్పడినవన్నారు.

...హార ధాన్యాల సహాయం ...లు అమెరికాకూడాని మూల్యాన్ని ...లోనే చెల్లించాలని నిర్ణయించే అమె ...సెనెట్‌లోని బిల్లు నుగురించి ప్రశ్నించగా ...మనకు గొప్ప చిక్కే కాగలదు''అన్నారు. ...బిల్లు సాధకబాధకాలను అహార మం ...శాఖ, తదితరులు పరిశీలిస్తున్నారన్నారు. ...ప్రభుత్వం యిచ్చిన హామీలకు భిన్నంగా ...చేసుకున్న గోధుమట్యంటూక్75 ...యాలవంతున విక్రయించబడుతున్నదని ...త్రికా ప్రతినిధి సూచించగా, ఆ విషయాన్ని ...పరిశీలిస్తానని శ్రీమతి గాంధి అన్నారు.

...ఆహారపదార్థాల ధరలు పెరిగే అవ ...కలదనీ, ఆ పెరుగుదలను నారించా ...ప్రభుత్వం అభిలషిస్తున్నదని ఆమెఅన్నారు. ...మంత్రిత్వశాఖ సూచించినట్లు ఒక ...గాక జీవనవ్యయప్రవమాణం ఏడుపాయిం ...పెరిగిందని సూచించగాఆమె ఏమీ చెప్ప...

...యితే, ఒకవిలేఖరి ఆమె ధరల పెరుగుదల ...లో ఉదాసీనంగా వున్నారని ఆరోపిం ...ఆమె వెంటనే "నేనేమీ ఉదాసీనంగాలేను. ...జీవనవ్యయప్రవమాణం పెరగడానికి చాలా కారణా ...యి. వాటిని పరిశీలించవలసివుంటుంది"

...ను ఇండియాను వదలి విదేశాలతోపర్య ...తొమ్మిది రోజులలోనూ రెండు విష ...తనకు అమితమైన ఆందోళన కలిగిం ...ప్రకటనతోనే శ్రీమతి గాంధి ...ప్రతినిధుల సమావేశాన్ని ప్రారంభిం...

...ముదటది: సకాలంలో వర్షాలుకురవక ...వల్ల బొంబాయినగరానికి సన్నిహిత ...ప్రమాదం, దేశంలోని పెక్కు ప్రాంతా ...ముఖ్యంగా దక్షిణభారతదేశంలోనిక్షై తు ...మ్మాలంగాకలిగినఆదుర్దా—నాకు తీవ్ర ...ఆందోళనకలిగించాయి. అయితే, అదృష్ట ...గత నాలుగైదు రోజులుగా కురిసిన ...బొంబాయిలో నీటి విషయమై ఏర్ప ...ము పరిస్థితిని తప్పించాయి. దేశంలోని ...ప్రాంతాలలోకూడా వర్షపుజల్లులు పడి ...పరిస్థితి కొంతవరకు చక్కబడింది. ...కు ఆందోళన కలిగిస్తున్న మరొక ...ం—దేశంలోని పెక్కు ప్రాంతాలలో ...ప్ప క్రమశిక్షణారాహిత్యం, దౌర్జన్య ...లు''అని ఆమె అన్నారు.

...త్వవ్యయంలో కోత

(1 వ పేజీ తరువాయి)

క్లిష్టంగా ఉన్నదని, వచ్చే కొలది కాలం పరిస్థితి మరీ గడ్డుగా ఉంట... అన్నారు.

రిజర్వుబ్యాంక్‌పై ఓవర్ డ్రాఫ్టులు

...క మంత్రి శ్రీ ... ...రాష్ట్రాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ...డ్రాఫ్టుల విషయంలో రాష్ట్రాలు తమ ...ని పునఃపరిశీలించుకోవాలని సూచిం... ఓవర్ డ్రాఫ్టులు జారీచేయడంలో ...రకు అనుమతించవచ్చునో ఒక గరిష్ట ...ని విధించవచ్చునని ఆర్థికమంత్రి ...రు. ఈ విషయంపై రాష్ట్రాలతో ...అని తను కోరుతున్నట్లు తెలిపారు. ...ర్ డ్రాఫ్టులకుగాను కేంద్రం రు. 94 ...రాష్ట్రాలకు చెల్లించవలసి ఉన్నట్లు ...మంత్రి తెలిపారు. కడచిన మూడు ...లో సుమారు రు. 20 కోట్ల మేరకు ...డ్రాఫ్టులు జారీచేయబడినవని ఆయన...

...స్థితి ఇలాగే కొనసాగినట్లయితే ధరలను ...చడం సులభంకాదని ఆయన హెచ్చ...

...వ్యయంలో పొదుపును గురించి ...శ్రీ చౌధురి, ప్రత్యక్షంగానో పరోక్ష ...లు విధించడం ద్వారా వనరు ...ప్పించుకునే అవకాశం అంతగాలేదని ...కారు. కనుక ప్రభుత్వ వ్యయంలో ...గా కోత అమలు పరచవలసి ఉన్నదని ...స్పష్టం చేశారు.

...దరాబాద్, జూలై 19 :— ముఖ్య ...మంత్రి శ్రీ యం. ఆర్. అప్పా... ...జూలై 24 వ మహబూబ్‌నగర్ వెళ్లి, ...లో ఉత్సవంలో పాల్గొంటారు.

మాచ్‌ఖండ్ నీటిమట్టం కొద్దిగా పెరుగుదల

విద్యుత్ పరిస్థితిలో పెద్ద మార్పు వుండదు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విశాఖపట్నం,జూలై 19:— మాచ్‌ఖండ్‌కు చెందిన జాలాపుట్ రిజర్వాయరులో నీటిమట్టం ఇప్పటికి 71 అడుగులకు తక్కువగానే వుంది.

విద్యుచ్ఛక్తి పరిస్థితిలో పెద్ద మార్పు లేకపోయినా, మూడవ జనరేటర్ పనిచేయ డానికి తగిన నీళ్ళు రిజర్వాయరులోకి వచ్చాయి. అయితే, వచ్చే 15 రోజులలో వర్షాలు కాని పక్షంలో విద్యుచ్ఛక్తి పరిస్థితిలో మార్పువుండ దని విద్యుచ్ఛక్తి శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

రిజర్వాయరు నీటిమట్టం మరొక 30 అడుగుల వరకు పెరిగినప్పుడే విద్యుచ్ఛక్తి సర ఫరాలో ఆందోళన పరిస్థితి నుండి గట్టెక్కగల మని అధికార ప్రతినిధి తెలియజేశారు.

మాచ్‌ఖండ్ ప్రాంతంలో వర్షాలు కుండ పోతగా కాక, అక్కడక్కడ మామూలుగా కురి శాయి. ఏమైనా ఎడతెరిపి లేకుండా జల్లులు పడినా, రిజర్వాయరు నీటిమట్టం పెరిగే అవకాశం వుంది.

ఇప్పుడున్న పరిస్థితినిబట్టి వెంటనే విద్యు చ్ఛక్తి పరిస్థితి మెరుగువడిందని చెప్పడానికి వీలులేదని, వినియోగదారులకు తిరిగి ఆశలు కల్పించడం మంచిది కాదని విద్యుచ్ఛక్తిశాఖ ప్రతినిధి వివరించారు.

వాతావరణం

మద్రాసు, జూలై 19 :— ఆంధ్ర కోస్తా ప్రాంతంలోను, రాయలసీమలోను ఆగ్నేయ ఋతు పవనాలు దుర్బలంగా వున్నాయి. కేరళ, మైసూరు కోస్తా ప్రాంతాలలో కారి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో వాతావరణం పొడిగా వున్నది. ఆంధ్ర కోస్తా జిల్లాలలోను, రాయలసీమలోను, తెలంగాణా జిల్లాలలోను ఒక మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం వున్నది.

సమితిలో భూటాన్ సభ్యత్వం సమస్య

ప్రధాని వివరణ

న్యూఢిల్లీ, జూలై 19 :— అంతర్జాతీయ సంస్థలలో భూటాన్ ప్రతిపత్తి పట్ల ఇండియా విధానం ఏమీ మారలేదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు.

''ఐక్యరాజ్య సమితిలో భూటాన్ చేరడానికి తగిన పరిస్థితులు ఏర్పడినట్లు భూటాన్ ప్రభుత్వం ఎప్పుడు భావిస్తే అప్పుడు సహాయం చేయగలమని మీరు వాగ్దానం చేసినమాటనిజమేనా అని ఒక బ్రిటిష్ విలేఖరి ప్రశ్నించారు.

ఇది నిజంకాదని మీరు పుదుళిమాయకు వ్రాసిన లేఖలో పేర్కొన్నారటగదా అని కూడా అడిగారు.

''భూటాన్ రాజుతో కొన్ని విషయాలను గురించి చర్చించాము. అంతర్జాతీయ పోస్టల్ యూనియన్‌లోను, ఇటువంటివే మరి రెండు సంస్థలలోను భూటాన్ పాల్గొ డానికి అనుమతించాము. ఐక్యరాజ్య సమితిలో భూటాన్‌కు సభ్యత్వం విషయమై నిర్దిష్టంగా ఏమీ యత్నం జరుగలేదు. ఆ సభ్యత్వానికి భూటాన్ అర్హత సంపాదించుకోవడానికి ఎన్నేళ్ళు పట్టగలదో మాకు తెలియదు. భావికాలంలో జరుగబోవు విషయాన్ని గురించి ఇప్పుడు ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. మా విధానం ఏమీ మారలేదు.'' అని శ్రీమతి ఇందిరా గాంధి జవాబిచ్చారు.

చతుర్థప్రణాళిక ముసాయిదా

ఆగస్టునాటికిసిద్ధంకాగలదని ప్రధాని వివరణ

న్యూఢిల్లీ, జూలై 19:— ఈ నెలలో సిద్ధమవుతుందనుకున్న చతుర్థ ప్రణాళిక ముసాయిదాకు ఆగస్టులో తుది స్వరూపం ఏర్పడుతుందని ప్రధాని నేడు చెప్పారు.

ఈ విషయాన్ని పత్రికా విలేఖరుల గోష్ఠిలో నేడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి తెలుపుతూ, ముసాయిదా జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఉంచబడగలదన్నారు. అయితే మండలి సమావేశానికి తేదీ యింకా నిర్ణయించాలేదు. రూపాయి విలువ తగ్గింపు కొత్త పరిణామాలను తీసుకు వచ్చినదనీ, వాటిని సమగ్రంగా పరిశీలించవలసి ఉంటుందని ఆమె అన్నారు. ఆర్థిక పరిస్థితి కుదిరేటట్లు ప్రభుత్వం చూడాలన్నారు.

రూపాయి విలువ తగ్గింపునకు ముందు ముసాయిదా తయారుచేయబడలేదని శ్రీమతి గాంధి చెప్పారు. ప్రణాళిక ప్రమాణం ఏమావుంటుందో సూచనప్రాయంగాకూడా ఆమె చెప్పలేదు. ధరలు అధికమైనందుకు ఆమె విచారం వెలిబుచ్చారు. ''రూపాయివిలువ తగ్గించినపుడు ధరలు పడిపోగలవని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, అందుకు విరుద్ధంగా ధరలు అధికమైనవి''ని విలేఖరులు అడుగగా ''రూపాయి విలువతగ్గింపు ఫలితాలను ఓర్పుతో యింకా వేచిచూడాలి. తగ్గింపు అనంతరం అనేక చర్యలు తీసుకోవలసివున్నది'' అన్నారు ఆమె.

ఆహారధాన్యాల ధరలు రూపాయి విలువ తగ్గింపు జరగకముందే అధికమైనట్లు శ్రీమతి గాంధి అన్నారు. ఈ ధరల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనుగలదన్నారు.

తపాలా సౌకర్యాలు

ఆంధ్ర అగ్రస్థానం

హైదరాబాద్, జూలై 19:— గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక పోస్టల్ సౌకర్యాలు సమకూర్చడంలో ఆంధ్ర సర్కిల్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానం పొందినదని పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ఎ. స్వామినాథన్ నేడిక్కడ పత్రికావిలేఖరులగోష్ఠిలో తెలిపారు.

సేవింగ్స్ బ్యాంకుసౌకర్యాలు గల గ్రామీణ పోస్టాఫీసులు ఆంధ్రలో అధికసంఖ్యలో ఉన్నవన్నారు. అవి సుమారు 4,500 గ్రామీణ బ్రాంచి పోస్టాఫీసు బ్యాంకులనీ, మద్రాసుకంటె రెండురెట్లు, మైసూరుకంటె మూడు రెట్లు అధికంగా వున్నవని అన్నారు. ప్రజానీకము ఆంధ్రరాష్ట్రం రూ 15 కోట్లకుపైగా పెట్టుబడిని సేవింగ్స్ బ్యాంకులద్వారా అతికేసినా ఆంధ్ర అగ్రస్థానంలో వున్న దన్నారు.

సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లతో 6,00,000 లకు పైగా పోస్టాఫీసు లున్నవి. 1966 ఏప్రిల్ 1 వ తేదీనాటికి నాటి వర్తన గల నిల్వ రూ 15.79 కోట్లు.

గత రెండుసంవత్సరాలలో పోస్టాఫీసులు 40 కోట్ల ఉత్తరాలను, పార్శిళ్ళను బట్వాడా చేశాయి. అదేసమయంలో 90 లక్షలకుపైగా రిజిష్టరు ఉత్తరాలను, ఒకలక్షకుపైగా ఇన్సూర్డ్ సరుకులను అందజేశాయి. వాటి విలువ రూ 2.5 కోట్లని శ్రీ స్వామినాథన్ చెప్పారు.

అనేక పట్నాల గ్రామీణ పోస్టాఫీసులలో టెలిప్రింటర్ సర్వీసులు ప్రారంభించబడినవి. విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, చిత్తూరు, భీమవరం, ఖమ్మంలు కూడా టెలిప్రింటర్ సర్వీసుతో కలుపబడ గల వన్నారు.

విజయవాడ—గుంటూరులమధ్య ఎస్.టి.డి. పద్ధతి నెలకొల్పబడగల దన్నారు. విజయవాడతో టెలిక్స్‌పద్ధతి అంతగా ఆదరించబడ లేదన్నారు.

శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో 16 మంది రన్నర్లకు ఇతరపనులు ఇవ్వబడినవనీ, ఉత్తరాలు పేరీలు గల ప్రయివేటు కంట్రాక్టర్ల ఉత్తరాలు బట్వాడా అప్పగించబడినవని ఆయన తెలిపారు.

న్యూఢిల్లీ, జూలై 19:— రైలు సక్రమ రాకపోకలకు విద్రోహులవల్ల అంతరాయం కలగడం, రైల్వే ఆస్తిపాస్తుల దొంగిలింత ఆదితర సమస్యలను గురించి రైల్వేమంత్రి శ్రీ పాటిల్ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చిస్తారు. విద్రోహుల నిర్మూలనలో రైల్వేమంత్రి ముఖ్యమంత్రుల సహకారాన్ని అభ్యర్థించగలరని తెలుస్తున్నది.

నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు 15 కు నీటి విడుదల

కేంద్రమంత్రి డాక్టర్ కె.యల్.రావు ప్రకటన

హైదరాబాద్, జూలై 19:— నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు 15నాటికి నీరు విడుదల కాగలదని కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తిశాఖా మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నేడు యిక్కడ పేర్కొన్నారు.

ప్రాజెక్టు దర్శించి యిక్కడకు తిరిగి వచ్చిన పిమ్మట డాక్టర్ కె. ఎల్. రావు, యిటీవలి వర్షాల ఫలితంగా కాలువలోకి నీటిమట్టం పెరిగిందని, అయితే అది యిప్పటికీ కాలువ మట్టానికి 150 అడుగులు దిగువనే వుందనీ ఆయన అన్నారు.

ఇంకా వర్షాలు కురవాలనీ, ప్రజలు వర్షాల కోసం ప్రార్థించాలనీ, ప్రాజెక్టునుంచి ఆగస్టు 10తేదీ 15 వ తేదీకి ముందుగానే నీరు విడుదల కావచ్చునని ఆయన చెప్పారు.

కలిసిన మాటుగా కురిసే వానలకంటె వర్షాలు తక్కువగావున్నవనీ, పశ్చిమ కనుమలలో, 50 శాతం వర్షం తక్కువనీ, దీనివల్ల కృష్ణ, గోదావరి, కావేరి నదులలో నీటిమట్టం కూడా తగ్గగలదని మంత్రి పేర్కొన్నారు.

ఈ సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అదనంగా 12 కోట్ల రూపాయలు గ్రాంటు మంజూరు చేయవలసిందన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తున్నదన్నారు.

బహుశా ఈ అభ్యర్థించిన మొత్తంలో రాష్ట్రానికి సగం మొత్తం అభించవచ్చు నన్నారు.

డాక్టర్ కె. ఎల్. రావు రాష్ట్ర విద్యుచ్ఛక్తిబోర్డు అధ్యక్షునితోను, అధికారులతోను విద్యుచ్ఛక్తి పరిస్థితినిగురించి చతుర్థప్రణాళికకు దాని అవసరం దృష్ట్యా అవసరం. కాగల విద్యుచ్ఛక్తిని గురించి చర్చించారు.

కొత్తగూడెం, రామగుండం, ఎగువసీలేరు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వర పూర్తి చెయ్యవలసివుంటుందన్నారు.

1967 నాటికి కొత్తగూడెం, 1968 నాటికి రామగుండం, 1969నాటికి దిగువ సీలేరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితిని చక్క జరుపుకోవాలన్నారు.

విద్యుచ్ఛక్తి విషయంలో ఉన్న రాష్ట్రాల కోసం ఆంధ్రప్రదేశ్‌వెనుకబడి వున్న దన్నారు. చతుర్థ ప్రణాళికాకాలం ముగిసేనాటికి 300కోట్ల రూపాయల ఖర్చుపై 900మెగా వాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చెయ్యాలనీ, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించుకోవాలని ఆయన వివరించారు.

గాస్ టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పాటకు ఆయన సుముఖత్వంవెలిబుచ్చ లేదు. అది ఖర్చుతోకూడిందన్నారు.

ప్రతి అయిదేళ్లకువిద్యుదుత్పాదనను, అవసరాలకు తగినట్లు ద్విగుణీకృతం చేసుకుంటూ వుండాలన్నారు.

డాక్టర్ కె. ఎల్. రావు నేటి మధ్యాహ్నం విమానంలో ఢిల్లీకి వెళ్ళారు.

అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకారానికి పి. సి. సి. ఎన్నికల సంఘాలకు అధికారం

ఢిల్లీలో కేంద్రసంఘం నిర్ణయాలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 18:— వచ్చే సాధారణ ఎన్నికలలో పోటీచేసేనిమిత్తం అభిమతం ఉన్న అభ్యర్థులనుండి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలసంఘాలకు అధికారం ఇవ్వబడింది. కేంద్ర ఎన్నికలసంఘం నేడిక్కడ ప్రప్రథమంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం చేసింది.

కడచిన మూడు ఎన్నికలలోను అనుసరించిన పద్ధతికంటె ఇది పూర్తిగా భిన్నమైన పద్ధతి. ఇంతవరకూ జిల్లా కాంగ్రెస్‌సంఘాలు, మండలి కాంగ్రెస్ సంఘాలతో సంప్రదించి అభ్యర్థిత్వాలను ప్రతిపాదిస్తూ వచ్చాయి. అయితే ఈ పద్ధతి విస్తారవాదాలకు తావిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాలు అనేకం అభిప్రాయపడుతున్నట్లు ఎ. ఐ. సి. సి. ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఇట్టివిభేదాలు ఏవిధంగా ఏర్పడినవో, ఇప్పుడీకొత్తపద్ధతి వలన వివాదాలు తగ్గే అవకాశం ఏమిటో ప్రతినిధి వివరించలేదు. అభ్యర్థులను పరిశీలించే అధికారం ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘాలకు ఇవ్వబడినప్పటికీ అది జిల్లా కాంగ్రెస్‌సంఘాలను సంప్రదించగలవని ఆయన అన్నారు.

ప్రతి రాష్ట్రానికి ఒక పరిశీలకుని కేంద్ర ఎన్నికలసంఘం నియమిస్తుంది. ఈ పరిశీలకుని నియమించే అధికారం నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్‌కు ఇవ్వబడింది. ఈ చర్యవలన, అభ్యర్థులను నిర్ణయించడంలో తప్పక కొంతజాప్యం జరుగుతుందని భావిస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు.

కేంద్ర ఎన్నికలసంఘం నేడిక్కడ తొలిసారి సమావేశమైన సందర్భంలో సంఘంలోని మొత్తంవదమున్గురు సభ్యులు హాజరైనారు. ప్రత్యేక ఆహ్వానితుడుగా శ్రీ నందా హాజరైనారు. సమావేశం గంటన్నరసేపు జరిగింది. ఏవిధమైన చర్చ లేకుండా నిర్ణయాలు జరిగినవని ప్రతినిధి అన్నారు. పదేండ్లు పదవిలో ఉన్న వారుతిరిగి అభ్యర్థులుగా ఉండరాదన్న వివాదాస్పదమైన ప్రతిపాదన పంటివి సమావేశంలో ప్రసక్తికి రాలేదని ఆయన తెలియజేశారు.

కేంద్ర మంత్రివర్గసభ్యుడు, ఎన్నుకొనబడిన సభ్యుడుగా ఉండేటి వారెవ్వరున్నారైనా ఆంధ్ర...లో ఎన్నికలసంఘంలో అర్హ సభ్యత్వం పరిగణించబడిన సభ్యులుగా ఉన్న శ్రీ...స్వర్ణసింగ్... ఎన్నిక కావలసి ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏసందర్భాన్ని అసందర్భంగా విడివిడిగా పరిశీలించాలన్న వాదానికి బలంరావడంతో దీనిని ఇంతటితో విరమించుకోవడం జరిగిందని చెప్పినట్లు అయింది.

పదేండ్లకు మించి పదవిలో ఉండరాదన్న తీర్మానాన్ని కేంద్రసంఘం పరిశీలించాలేదు. ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారిలో మూడొంతులసభ్యులు పదవీవిరమణచేయాలన్న ఆధారాన్ని సంఘం బలపరిచింది. సభ్యుల పదవీవిరమణకుగాను, గత ఎన్నికలలో వలెనే ఇప్పుడు కూడా నిర్దిష్టమైన నిబంధనలేమీ రూపొందించబడలేదు.

అభ్యర్థుల తుదినిర్ణయంపై తీర్మానించడానికి ఒక కార్యక్రమం రూపొందించబడింది.

నవంబరు 15 నాటికి అభ్యర్థులపై తుదినిర్ణయం

ప్రదేశ్ సంఘాలు తమ అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 15 నాటికి సమర్పించాలి. కేంద్ర ఎన్నికలసంఘం, వాటిని పరిశీలించి నవంబరు 15 నాటికి అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం చేస్తుంది.

అభ్యర్థుల నిర్ణయంలో వారి అర్హతలను గురించి కూడా కేంద్రసంఘం పరిశీలించింది. కాంగ్రెస్‌టికెట్టు కోరేవారికి 8 విధాలైన అర్హతలు ఉండాలని నిర్ధారించింది.

ఆ అర్హతలు ఇవి: అభ్యర్థి క్రియాశీలక సభ్యుడై ఉండాలి. కుల, మత సామరస్యం, ఖాదీనూలు, మద్యనిషేధం, సోషలిజం, అస్పృశ్యతానివారణ—ఈ ఆదర్శాలయెడల విశ్వాసం కలిగినవాడై ఉండాలి. నిర్మాణాత్మకమైన కార్యక్రమం, క్రమశిక్షణ గల కాంగ్రెస్‌వాది అయి ఉండాలి. అతను ఇంతకుముందు శాసనసభ్యుడై ఉంటే, అతని అనుభవం, చేసిన కృషి మున్నగు వాని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.



ఇప్పుడు ! hgec విశిష్టమైన ధ్వనిగ్రాహ్యక శక్తిని, అందచందాలను మీకు సమర్పిస్తున్నది రేడియోలలో

గ్రాండ్జిలిని హెలెనా

సంగీత కచేరిలోవున్న ధ్వనిని అదేవిధంగా మీ గదిలో వినిపింపచేస్తుంది. ధర రు. 350/-లు. ఎక్సయిజు సుంకం, స్థానిక పన్నులు అదనం. 8 ట్రాన్సిస్టర్లు, 3 బ్యాండ్లు, 9 వాల్వులు. ... సౌండ్ ఔట్‌పుట్ ... ఫెరైట్ రాడ్ ఏరియల్ ... టోన్ కంట్రోల్, అధునాతనమైన పాలిష్‌చేసిన కేబినెట్.

hgec మంచి ధ్వనికి, అందానికి సాటి

హిందూస్థాన్ జనరల్ ఎలెక్ట్రికల్ కార్పొరేషన్ లిమిటెడ్, 154/155, బ్రాడ్వే, మద్రాసు-1

క్రాఫ్ట్ పేపర్

ఆపిడి కొన్నసామగ్రి జారి క్రిందపడిపోవడాన్ని ఆపుతుంది.

అంగడి సామాన్లు తెచ్చుకొనే సంచులు, మరియు యింట్లో వాడుకకు కావలసిన వస్తువులు కిరాణా సామగ్రి, ఇస్త్రీ బట్టలు, పుస్తకాలు, మందులు— ఒకటేమిటి అసంఖ్యాకమైన, అనేకయితర వరకులను కట్టడానికి బలము కలది, సీలైనది మరియు రక్షణనిచ్చేది అయిన క్రాఫ్ట్ కాగితము అత్యుత్తమమైనది. ఈ వారు వెస్ట్ కోస్ట్ పేపర్ సంస్థయొ అతి ప్రాముఖ్యమైన ప్యాకింగు పదార్థాన్ని 11,000ల టన్నుల్ని 60 గ్రాములు మొదలు కొని 250 గ్రాములవరకు వుండే వివిధ నాణ్యాలలో ఉత్పత్తి చేస్తోంది. ఎక్కడైనావుండే ఏ క్రాఫ్ట్ తోనయినా యీ క్రాఫ్ట్ సమానమైనదని చెప్పుకోవడానికి వెస్ట్ కోస్ట్ పేపర్ సంస్థ గర్విస్తోంది.

వెస్ట్ కోస్ట్ పేపర్ శ్రీనివాస్ హౌస్, వాల్డోరోడ్, బొంబాయి-1

సాండు ప్రెగ్-యుటెరో



చూలింతరాళ్లకు దివ్యమైనది

స్త్రీలకు చూలాలితనము ఎంతో గర్వకారణమే. కాని కడుపులో ఉండడములో గొప్ప బాధ్యత కూడ ఉంది. ప్రెగ్—యుటెరోను మొదటినుండి వాడితే స్త్రీలు ఆరోగ్యముగా ఉండడమే కాకుండా కడుపులోని పిండము కూడ బాగుగా వృద్ధిచెందుతుంది.

దత్తాత్రేయ కృష్ణ సాండు బ్రదర్స్ చెంబూర్ ప్రైవేట్ లిమిటెడ్ చెంబూర్, బొంబాయి - 71. సాండు తయారు

మీకు చిన్నారి పాప పుడుతుందన్న సూచనలు

సాండు బాలాంత్ కాఢా

ఇది బాలింతరాళ్ల శక్తిని కోల్పోనుటలో ఎంతో బాగుగా పనిచేసే ఔషధము.

సంగ్రహ ప్రకటనలు

పోయినది

5—7—66 వ తేదీన రాజమండ్రి నుండి కాకినాడకు వెళ్లే బస్సులో ప్రయాణము చేయుచుండగా నా సర్వీసురిజిస్టరు, పెన్షన్, స్టేట్‌మెంట్సుతోయున్న చేతిసంచి పోయినది. అదినాకప్పగించినవారికిగాని పంపినవారికిగాని తగినంత బహుమతి ఇవ్వబడును.

వి. జాన్, (Rtd. Teacher)
ఎ. బి. యం. స్కూలు, సామర్లకోట.

EDUCATIONAL

Estd. 1956. Phone: 727
విజయా ఇంజనీరింగ్ కాలేజి
స్టేషనురోడ్డు, గుంటూరు—1.
COURSES OFFERED
A.M.I.E.
(a) Student ship
(b) Section A
(c) Section B
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్‌సీర్సు—డ్రాఫ్ట్సుమన్‌కోర్సులు
వివరములకు రు. 1 —
ప్రిన్సిపాల్.

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతి వైద్య శాస్త్రమును తెలుగు భాషయందే తపాలుద్వారా నేర్చుకుని డాక్టరు అవండి. భారతదేశమునందు హోమియోపతిని తెలుగునందు బోధించు ఏకైక ఉత్తమ వైద్యశాల, వివరములు ఉచితము. డైరెక్టర్,
కర్నాటక హోమియోపతి కాలేజి
[రిజిస్టర్డు] పి. పొస్టు బ్యాగ్ నం. 4, శ్రీరామపురం, బెంగుళూరు—21.

అమ్మకము

ఇంజనీరింగ్ సామగ్రి—హెచ్ ఎస్ ఎస్ డ్రిల్లులు పెద్ద స్టాకు అమ్మకమునకు

హెచ్ ఎస్ ఎస్ డ్రిల్లులు, రీమర్సు [రాగి, ఇత్తడి, అల్యూమినియం] ఇంకను ఇతర సాధారణ ఇంజనీరింగు వస్తువులు పెద్ద స్టాకు ఒక జనరల్ ప్యాకింగులో ప్రత్యేకమైన స్థితిలో అమ్మబడును. ఉపకరణ పార్సెలు అయిదువందల కొరకు దరఖాస్తు చేయవలెను.

Hindustan Ferodo Ltd., Bombay-Agra Road, Bombay-77.

వైద్య విషయములు

ఉబ్బసం మందు

రిజిస్టర్డు చిత్రకూట కొండమాలిక. తి. 1—8—66 తేదీ పూర్ణిమనాడు పాల పాయసం [క్షీరం]తో తీసుకుంటే ఉబ్బసం, రొమ్ము పడిశెం, దగ్గు పూర్తిగా నివారణ అగును. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.
Manager, Shri Mahatma Naga Baba Ayurvedashram P.O. Chitrakot, U.P.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

కావలెను

మా 1967 ఆర్టు క్యాలెండర్లకు ఆర్డర్లు సంపాదించుటకు ఏజంట్లు కావలెను.
INDIAN ART CALENDAR CO. SIVAKASI.

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, సిగ్నలర్లు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసలు పంపుడు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజి
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

ప్రకటనలు

చీపురుపల్లి తాలూకా గాదెలమర్రి గ్రామం కాపురస్తుడు వలిరెడ్డి సన్యాశినాయుడు భార్య శ్రీఆదెమ్మ తెలియచేయునది ఏమనగా నేను ఆట్నాడ అప్పలస్వామి నాయుడు పేర తే 13—11—60 దీని వ్రాయించి యిచ్చిన జనరల్ పవర్ ప్రకారం సదరు అటార్నీ జరిగించుట నాకు ఇష్టము కలుగనందున సదరు పవర్ యిందుమూలముగా రద్దుచేయడమయినది. అతను నాచే చేయించిన వ్యవహారములుగాని నాతరఫున చేసిన వ్యవహారములుగాని చెల్లనేరవు.

వలిరెడ్డి ఆదెమ్మ నిశాని.

ఇందుమూలముగా అందరికి తెలియచేయునదేమనగా, నేను నా తాలూకు కొట్నేన్ నర్సింగుహోమును మూసివేస్తున్నాను. నా స్వంతహాస్పిటల్ ప్రమోదరావు మెమోరియల్ ఆస్పత్రి అనేపేరుతో కాకినాడలో ప్రారంభించుచున్నాను. ఈతేదీనుండియు కొట్నేన్ నర్సింగుహోము అనేపేరుతోకాని మరియు నాభర్తగారయిన డా. పి. వి. వి. సత్యనారాయణమూర్తిగారు, ఆయన స్వంతపేరుతో చేసిన లావాదేవీలతోగాని నాకెట్టి సంబంధమూ లేదు. నేను నాభర్తగారికి విడాకులకై కోర్టులో పిటిషను దాఖలు చేస్తున్నాను. నాతాలూకు ఆస్తిరాబడిలో, నా భర్తగారికి ఏవిధసంబంధముగాని, హక్కుగాని లేదు.

పి. శేషగిరి.
కాకినాడ, 11—7—66.

కనపడుట లేదు

జి. రామమూర్తి, వయస్సు 18 సం. లు. తి. 1—1—65 నుంచి కనపడుటంలేదు.

నీకోసం మేమందరము చాలా బాధపడుచున్నాము. అమ్మమ్మ దిగులుతో వున్నది. నిన్ను ఎవరూ ఏమీ అనరు. వెంటనే రావలయును.

ఈ క్రింది అడ్రసుకు అతనిజాడ తెలిపిన, లేదా, అప్పజెప్పిన తగు బహుమతి యివ్వబడును.

గుండా సత్యనారాయణ.
పరిటాల టరాణం., ఇల్లెందు [పోస్టు], ఖమ్మం జిల్లా.

రు. 50—లు బహుమతి

నా కుమార్తె పాపరాజు ఎత్తు 5 అ. 31 సం. వయస్సు. నలుపు. కుడికాలు పిక్కమీద అపరేషను మచ్చకలదు. పంగి సాయును. మాటలు తడబడుతూ పల్కును. 12 వ తేదీ నుండి మనస్థిమితములేక కనుపించుటలేదు. ఈ క్రింది అడ్రసుకు అతనిని అప్పగించిన రు. 50 లు బహుమతి. ఆచూకీ తెల్పిన కొంత ప్రతిఫలము ఇవ్వబడును.

మధిర జాన్ వసంతం, టీచరు, కేంద్రిక బీమపోలు [పోస్టు], ఏలూరు తా., లేదా, కంచర్ల జోసెఫ్, పేజరుగాలు ఆఫీసు, గాంధి నగరం విజయవాడ. ఫోను నెం. 6014.

కావలెను

శ్రీ నారసింహ ప్యాక్టరీతో [పెంటపాడు పి.ఒ. గుంటూరు జిల్లా] పనిచేయుటకు లెక్కలు మరియు సైన్సు చెప్పగల బి. ఏ. బి. ఇడి., లేక బి. ఎస్‌సి. బి. ఇడి., లేక బి. ఎస్‌సి కావలయును. ఒక గ్రేడు 2 తెలుగుపండిట్ తుంటగా పనిచేయుటకు భాషా ప్రవీణారు లేక అర్హతలు కొరవడినవారుకూడా దరఖాస్తులు చేయవచ్చును. దరఖాస్తు కాపీలు గుంటూరు డి. ఇ. ఒ. గారికి పంపవలయును.

కరస్పాండెంటు,

పాలసీ పోయినది

Life Insurance Corporation of India, Hyderabad Division.

శ్రీ ఎమ్. బుచ్చారెడ్డి జీవితముపై ఎల్. ఐ. సి. ఐ. చే జారీచేయబడిన పాలసీ నెం. ఎస్. 37585346 పోయినట్లు తెలుపబడి వుండెను. యీ తేదీ లగాయతు ఒక నెలలోగా మా ఆఫీసుకు ఆక్షేపణలు చేరనిచో డూప్లికేటుపాలసీ జారీచేయబడును.

డివిజనల్ మేనేజరు
హైదరాబాదు
20—7—66

EDUCATIONAL

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్
పెనుగొండ — ప. గో. జిల్లా.

ఉచిత భోజనవసతి సౌకర్యములుగల పై సంస్థలో ఈ క్రింది ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్సులో శిక్షణ పొందుటకు దరఖాస్తులు డి. 30—7—66 లోపల కోరబడుచున్నవి.

1. వెల్డర్ [గ్యాస్ అండ్ ఆర్క్] 2 సం.
2. ఫిట్టర్ " 2 సం.
3. టర్నర్ " 2 సం.
4. మెషినిస్ట్ " 2 సం.
5. డ్రాఫ్ట్స్‌మెన్ [సివిల్] 2 సం.
6. డ్రాఫ్ట్స్‌మెన్ [మెకానికల్] 2 సం.
7. మోటార్ మెకానిక్ 2 సం.
8. రేడియో ఇంజనీరింగ్ 2 సం.
9. వైర్‌మెన్ 2 సం.
10. ఎలక్ట్రీషియన్ 2 సం.
11. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ 2 సం.
12. కేన్ అండ్ బేంబు 2 సం.
13. కార్పెంటరీ 3 సం.

వివరములకు దరఖాస్తు ఫారములకు రు 1 మనియార్డరుపంపిన పొందగలరు.

పై ట్రేడ్సులకు ట్రైనింగ్ ఇచ్చుటకు ఐ. టి. ఐ. లో ట్రైనింగైన వారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

మేనేజర్ అండ్ కరెస్పాండెంట్.

విజ్ఞప్తి

కోవెలకుంట్ల తాలూకా, కానాల గ్రామం యెద్దుల నారాయణరెడ్డి విన్నవించునది.

నేను 1925 వ సంవత్సరములో స్త్రీల సుఖరోగమువల్ల బాధపడుతూ కర్నూలులో జనరల్ ఆసుపత్రిలో యున్నప్పుడు డాక్టరుగారు నాకు ఎన్. ఎ. బి. ఇంజక్షనులు యిచ్చి బాగుచేసినారు. వారు నాతో ప్రతిసంవత్సరం 3, 4 యింజక్షనులు చేయించుకుంటూ వుండమని ఉపదేశించినారు. నాకు యిప్పుడు 60 సంవత్సరముల వయస్సువున్నది. ప్రతిసంవత్సరం 3, 4 ఇంజక్షనులు చేయించుకుంటువచ్చినాను. గతసంవత్సరమునుండి యీ యింజక్షనులు దొరకడములేదు. ఇవి అపాయమైనవి. పొరపాటువడిన పేరేయింజక్షను. అనగ CRYS—4 యింజక్షనులు వాడవలెను. నాకు ఎన్.ఎ.బి. ఇంజక్షనులు దొరకడములేదు. మార్కెట్టులో లేవు. ఇవి అపాయమైనవని వాడుకలో లేకుండచేసి నట్టున్నది. దానికి బదులుగా ఇంజక్షనులు CRYS—4 లు కూడ యున్నవి. కాని ఎన్. ఎ. బి. ఇంజక్షనులు మెడికల్ స్టోర్సులకు సప్లయిచేయవలసినదిగ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. నాకు ఎన్. ఎ. బి. ఇంజక్షనులు అవసరమై యున్నవి. చాలా కాలమునుండి వాడుచున్నాను. దాన కంపెనీలు సప్లయిచేయుటకు యోగ్యాన్నిచేయ కోరుచున్నాను.

ఎద్దుల నారాయణరెడ్డి,
కానాల, 25—6—66.

యోగ్యులైన వారినే అభ్యర్థులుగా ఎంచాలి

రానున్న ఎన్నికలు: మైసూరు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

బెంగుళూరు, జూలై 19:—రానున్న సాధారణ ఎన్నికలకు పోటీచేయు అభ్యర్థులను కేవలం గుణశీలాల ప్రాతిపదికపైనే ఎన్నిక చేయవలసి ఉంటుందని మైసూరు ముఖ్యమంత్రి శ్రీ ఎస్. నిజలింగప్ప నిన్న ప్రకటించారు.

ఆయన యింకా యిలా వివరించారు:

"అభ్యర్థి గతచరిత్రను,శక్తిసామర్థ్యాలను, ప్రవర్తనాశీలమును మాత్రమే పరిగణనలోనికి తీసుకుని ఎన్నికచేయాలి. వర్గ ప్రాతిపదికపై అభ్యర్థి ఎంపిక జరగదు. మైసూరు కాంగ్రెసులోవర్గాలు, ముఠాలు అనేవిలేవు. ఉన్నది ఒకటే కాంగ్రెసు."

శ్రీ నిజలింగప్ప నేటిమధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం

అధికారపక్షం అభ్యర్థుల విజయం

బెంగుళూరు, జూలై 18:—మైసూరు ప్రదేశ్ ఎన్నికల సంఘానికి జరిగిన ఎన్నికలలో అధికారపక్షానికి ఏడుసీట్లు లభించాయి. మొత్తం ఏడు స్థానాలలోను అధికారపక్షంవారు విజయం సాధించడాన్నిబట్టి, పార్టీ యంత్రాంగంపై వారికిగల పలుకుబడి ఏమిటో తేలిపోయింది.

ఎన్నికల సంఘంలో ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప, శ్రీ ఎమ్. వి. కృష్ణప్ప తదితరులకు స్థానం లభించింది.

అభ్యర్థులందరకు మూడింట రెండువంతుల మెజారిటీ రావాలన్న షరతుపై ఎన్నికలు జరిగాయి.

ఓడిపోయిన అభ్యర్థి శ్రీ జి.వి. హళ్ళికెరె ముఖ్యమంత్రితో కలిసి పార్టీలో సమైక్యతకోసం విజ్ఞప్తి చేశారు.

మైసూర్ యూనివర్శిటీ వజ్రోత్సవం

ప్రెసిడెంటు రాధాకృష్ణన్‌చే జూలై 25 న ప్రారంభోత్సవం

మద్రాసు, జూలై 18:—ఈ నెల 25న తేదీన ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు ప్రారంభోత్సవము జరుపుతారు.

ఈ జూలై నుంచి 1967 జూలై వరకూ వజ్రోత్సవసంవత్సరంగా జరుపదలచినట్లు మైసూరు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు డా. శ్రీమాలి తెలియ జేశారు. ఈసంవత్సరం విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పరచడంకోసంఅయిదు కోట్ల ఖర్చుగల పథకాలు చేయదలచినట్లు ఆయన చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ పది లక్షలు, మైసూరు ప్రభుత్వం 25 లక్షలు విరాళ మిచ్చినట్లు డా. శ్రీ మాలితెలియ చేశారు. నిధి వసూళ్ల కుగాను మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డా. ఎ. లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతక్రింద ఒక సంఘం ఏర్పాటు చేయబడింది.

శ్రీ కామరాజ్‌కు 'ప్రావ్దా' స్వాగతం

మాస్కో, జూలై 19:—కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ సోవియట్‌యూనియన్ సందర్శనను సోవియట్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'ప్రావ్దా' నేడు స్వాగత వ్యాసాన్ని ప్రకటించింది. శ్రీమతి ఇందిరాగాంధి పర్యటన తర్వాత వెంటనే శ్రీ కామరాజ్ పర్యటన జరుగడం, ఉభయ దేశాలమధ్య నానాటికీ దృఢపడుతున్న మైత్రీ సహకార సంబంధాలకు చెరగని సంకేతమని యీ వ్యాసరచయిత శ్రీ యూరీరుకోవ్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

సంగ్రహ ప్రకటనలు

పేరు మార్పు

నర్సంపేట పోలీసు స్టేషన్ వరంగల్ జిల్లా, నర్సంపేట తాలూకా, గురిజాల్ పోస్టు, ఆర్. పి. ఎం. ఎస్. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 31 సంవత్సరాల వయస్సు కె. మల్లయ్య సన్ ఆఫ్ శ్రీ కె. నరసయ్య, అనే నేను నా ప్రస్తుత పేరు కె. మాధవరావుగా మార్చుకొనదలచినాను. నాపేరు తెలియజేస్తున్నాను.

కె. మల్లయ్య.

నోటీసు

అదాలతు మున్సిఫ్ సుల్తాన్ బజారు
ఓ. ఆర్. ఎం. పి. 68/66,
ఓ. ఎస్. 47/65 లో
కల్లబోయిన రాజమల్లు
బనామ్
కల్లబోయిన భీమయ్య

పైకేసులో ముద్దాయి తరఫున భీమయ్యకై ఎన్నిసార్లు అదాలతు మున్సిఫ్ సుల్తాన్ బజారునుండి నోటీసులు జారీచేసిన తాము కావాలనే ఇందుమూలముగ భీమయ్య కల్లబోయిన గారికి తెలియజేయునది ఏమనగా, పై కేసు తేది 21—7—1966 రోజు వాయిదా వేయబడినది.

కావున అదాలతు మున్సిఫ్ సుల్తాను బజారు వద్ద పై తేదీకి హాజరు కావలెను. లేనిచో [illegible] ఏకపక్షముగా తీర్పు చేయబడును.

పి. రాజిరెడ్డి,
బి. ఏ. ఎల్. ఎల్. బి., అడ్వకేట్, సుల్తానుబజారు.

రాష్ట్రప్రభుత్వాల ఖర్చులో నాలుగురెట్లు పెరుగుదల

రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడి

బొంబాయి, జూలై 19:—భారతదేశంలో ప్రణాళికల అమలు ప్రారంభమైనప్పటి నుండీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు నాలుగింతలైనదనీ, జాతీయ ఆదాయంతో పోల్చిచూస్తే రెట్టింపు అయినదనీ రిజర్వు బ్యాంకు ఆర్థికశాఖకు చెందిన శ్రీ ఎస్. ఎస్. మాడల్గి తయారు చేసిన నివేదికవల్ల తెలియవచ్చింది.

1951—52 లో జాతీయ ఆదాయంలో 4.1 శాతం ఖర్చుకాగా, 1964—65 లో ఖర్చు 8.2 శాతానికి పెరిగింది.

వివిధ రాష్ట్రాల తలసరి ఖర్చు స్థాయిలోను, ఖర్చుపెట్టే పద్ధతులలోను పెద్ద యెత్తు మార్పులు గోచరిస్తున్నవి. అన్ని రాష్ట్రాల తలసరి ఖర్చు 1951—52 లో 11.6 రూపాయలనుండి 1965—66 కు 38.9 రూపాయలకు అనగా మూడింతలు పైగా పెరిగింది. ఒరిస్సాలో 6 రెట్లు, అస్సాం, మద్రాసు, పంజాబు, రాజస్థాన్‌లలో నాలుగింతలు పెరిగింది. 1951—52 నుంచి త్వరలో అభివృద్ధి కార్యాల నిమిత్తం రూపాయలో 50 పైసలు ఖర్చుకాగా, 65—66 లో 59 పైసలు పెరిగింది. విద్యారంగం ఖర్చు 14.7 పైసల నుంచి 20 పైసలకు పెరిగింది. వ్యవసాయ, పశుగణాభివృద్ధి, సహకార శాఖ ముఖ్యముగావాటిలో 6.3 పైసల నుండి 8 పైసలకు పెరిగింది. పరిపాలన, జైళ్ళు, పోలీసులు, న్యాయశాఖ వసూళ్లు వాటి క్రింద 51—52 లో 26.1 పైసలు ఖర్చుకాగా, యిప్పుడు 13.5 పైసలు మాత్రమే ఖర్చవుతున్నవి. పన్నుల వసూళ్ళ ఖర్చుగు అంశాలపై ఖర్చు 8.7 పైసల నుండి 4.3 పైసలకు తగ్గింది.

అన్ని రాష్ట్రాలలోనూ యీ ఖర్చు పెరుగుదల కనిపించుచున్నది. కేరళ, పంజాబు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో యీ పెరుగుదల 15 నుండి 20 శాతం వరకు ఉంది.

బ్రహ్మపుత్ర వరదల బీభత్సం

అస్సాం ప్రభుత్వ సహాయ చర్యలు

షిల్లాంగ్, జూలై 19:—అస్సాంలోని బ్రహ్మపుత్రానదీ తీరప్రాంతాలు గతవారం రోజులలో మహాదుర్భరమైన జలప్రళయానికి గురియైనవి. బ్రహ్మపుత్రవరదలో అనేక గ్రామాలు, దిబ్రూగఢ్, జోర్హాట్‌ల గ్రామాలు జలమగ్నములైనవి. వేలాది గ్రామీణులు కొండలపైన, ఎత్తైన ప్రాంతాలమీద తలదాచుకుంటున్నారు. బ్రహ్మపుత్ర జోర్హాట్, దిబ్రూగఢ్‌వద్ద 'అపాయరేఖ'ను దాటి నాలుగు అడుగులపైకి వచ్చింది. దిబ్రూగఢ్ సబ్‌డివిజన్‌లోని మరొక నది బూర్‌దిహంగ్ 'అపాయ రేఖ'ను దాటి 6 అడుగులు పైకివచ్చింది. అధికారులు యీ ప్రాంతంలోని గ్రామాలను ఖాళీ చేయించవలసి వచ్చింది. కొత్తగా నిర్మించిన కరకట్టలు ఉధృతానికి నిలవక, కొట్టుకుపోయినవి.

ఆదివారం రాత్రి అస్సాం ప్రభుత్వం విస్తృతసహాయక చర్యలను ప్రకటించింది. అక్టోబరు వరకు పన్నుల వసూళ్ళ నిలుపుదల, వరదలకు లోనైన ప్రాంతాలలో చౌకధరల దుకాణాల ఏర్పాటు, నెలలవరకు పాఠశాల రుసుముల వసూళ్లు నిలిపివేత, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ, పశువుల నిమిత్తం రు. 300—అప్పు, రైతులకు విత్తనాల పంపిణీ వంటివి ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలలో కొన్ని. విధి నిర్వహణలో అలసంగా ప్రవర్తించిన నేరానికి అస్సాం ప్రభుత్వం హెచ్. ఆర్. బ్రూవా అను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును తాత్కాలికంగా పదవినుండి తొలగించింది.

హనోయ్‌కి అమెరికా తీవ్ర హెచ్చరిక

వైమానికులకు శిక్షిస్తే అనర్థకర పరిణామాలు తప్పవని స్పష్టీకరణ

జెనీవా, జూలై 19:—అమెరికన్ వైమానికులను ఉత్తర వియత్నాం విచారణకు పెడితే "అనర్థకర పరిణామాలు సంభవించగలవు" అని మిత్రరాజ్యసమితిలోని అమెరికన్ ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ ఆర్థర్ జె. గోల్డ్‌బర్గ్ నిన్న హెచ్చరించారు.

అమెరికన్ వైమానికుల విషయమై ఒకఅమెరికన్ ప్రభుత్వం సందేశాన్ని అందజేసినప్పుడు శ్రీ గోల్డ్‌బర్గ్ అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థను హెచ్చరించారు.

అయితే, ఒక అమెరికన్ ప్రతినిధి అటు తరువాత ఒక ప్రకటన చేస్తూ సందేశం పాఠంలో 'అనర్థకరపరిణామాల సంగతి'లేదని. శ్రీగోల్డ్‌బర్గ్ పత్రికా ప్రతినిధులతో చేసిన ప్రసంగంలో 'సారు జార్'అన్నమాట ఉత్తరవియత్నామ్, అమెరికాల మధ్య అధికారరీత్యా యుద్ధ పరిస్థితి ప్రకటించబడనందున హెచ్చరిక అనువర్తించబడదని అన్నారు.

పత్రికా ప్రతినిధులు 'అనర్థకరపరిణామాలను' వివరించవలసిందని కోరగా అమెరికన్ ప్రభుత్వోద్యోగులు అప్పుడే వాటిని చర్చించడం లేదని శ్రీ గోల్డ్‌బర్గ్ అన్నారు.

రెడ్‌క్రాస్‌కు అందజేసిన సందేశంపై ప్రెసిడెంట్ జాన్సన్ సంతకంచేశారా అని ప్రశ్నించగా, అత్యున్నతస్థాయిని ఆమోదించినదేనని అమెరికన్ ప్రభుత్వం అందజేసిందన్నారు.

ఉత్తరవియత్నాం కాన్సల్ జనరల్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 19:—ఇక్కడి ఉత్తర వియత్నామ్ కాన్సల్ జనరల్ శ్రీ ఎన్‌గ్యుయెన్ హోవా నిన్న పత్రికాప్రతినిధులతో ప్రసంగిస్తూ తన ప్రభుత్వానికి పట్టుబడిన అమెరికన్ వైమానికులు 'యుద్ధాపరాధు'లని, వారిని దేశం శాసనాలకు అనుగుణంగా విచారణచేస్తామని అన్నారు.

వియత్నాం సమస్యపై సోవియట్‌యూనియన్, కమ్యూనిస్టు చైనా, ఇతరసోషలిస్టు రాజ్యాల అభిప్రాయాలు, హనోయ్‌ప్రభుత్వము అభిప్రాయం ఒకేవిధంగా వున్నవన్నారు.

ఉత్తరవియత్నాం, చైనాలమధ్య ఇతర సోషలిస్టు రాజ్యాల మధ్య విభేదాలు కల్పించడానికి అమెరికా యత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.

అమెరికన్ దురాక్రమణపై విజయంసాధించడంకోసం వియట్‌నామీస్‌ప్రజలకు పైతీరుగానె, ఇతరదేశాల సహాయం చెయ్యవలసిందనే ప్రెసిడెంట్ హోచిమిన్ నిన్న విజ్ఞాపనచేశారన్నారు.

'స్వశక్తిపై నేలాధారపడిఉంటాం'అన్న పెకింగ్ సూచనపై వ్యాఖ్యానించవలసిందని కోరగా "స్వశక్తి లేనిదే విప్లవాత్మక యుద్ధంసాగించలేము, సహాయం లేనిదే దానిని త్వరితంగా కొనసాగించలేము"అన్నారు.

ఉత్తర వియత్నాంకు యిప్పుడు వలంటీర్లు కావాలా, ఆయుధాలు కావాలా—అని ప్రశ్నించగా,మిత్రరాజ్యాలు సహాయంచేస్తున్నాయని, వలంటీర్లకోసం తాము కోరలేదని శ్రీ ఎన్‌గ్యుయెన్‌హోవా అన్నారు.

స్వదేశానికి మరలిరమ్మని ఇండియాలోని జపాన్ రాయబారికి ఆదేశం

టోకియో, జూలై 18:— ఇండియాలో జపాన్ రాయబారి శ్రీ ఒసాము [illegible] స్వదేశానికి తిరిగి రావలసిందిగా ఆదేశించినట్లు విదేశాంగమంత్రిత్వశాఖ నేడు ప్రకటించింది.

[illegible] విదేశమంత్రిత్వశాఖ ప్రకటించలేదు.

ప్రభుత్వ అసందర్భ విధానాల ఫలితమే రూపాయి విలువతగ్గింపు

హైదరాబాదు సదస్సులో శ్రీ భండారి విమర్శ

హైదరాబాద్, జూలై 18:—గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించిన అసందర్భవిధానానికి ప్రతిఫలమే నేటిరూపాయి విలువ తగ్గింపు—అని ఇక్కడ 'రూపాయివిలువ తగ్గింపు—భారత ఆర్థిక విధానంపై దాని ప్రభావం'అన్న విషయంపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పి. యస్. భండారీ అన్నారు.

హైదరాబాద్ రేషన్‌లిస్టు సభలో ఏర్పాటుచేయబడిన ఈ సదస్సుకు శ్రీ వాడ్‌వల్కర్ అధ్యక్షతవహించారు. శ్రీ వి. యల్. నరసింహారావు స్వాగతవాక్యాలుపలికారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ డైరెక్టర్ శ్రీ యస్. వి. అయ్యర్ రూపాయి విలువతగ్గింపువివరాలు వర్ణించారు. ప్రభుత్వం ఈ విషయంలో సంజాయిషీ చెప్పడం తేలిక విషయం కాదు. ఆర్థిక విధానాన్ని సమర్థించలేకపోయింది ప్రభుత్వం. దీని ద్వారా మనకు క్రొత్త పద్ధతి సమకూర్చ దలిచారు. పారిశ్రామికరంగంగా అభివృద్ధి చెందడానికిది చిప్పమని భావించారు.

ఈ సమస్యను శాస్త్ర రీత్యాసమీక్షించాలి. సమగ్రమైన దృష్టి అలవరచుకోవాలి. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాన్ని నిర్ణయించుకోవాలి. మనం దిగుమతి చేసుకుంటున్నవాటికి, ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చెయ్యాలి.

అయితే ప్రజలుతాము చేయవలసిన కృషి తాము చేయడంలేదు. రూపాయి విలువతగ్గింపు వల్ల తలఎత్తే సమస్యలు దేశ స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమించవచ్చు అన్నారు శ్రీ అయ్యర్.

సింప్సన్ కంపెనీ ఉద్యోగుల సమ్మె విరమణ

మద్రాస్, జూలై 18:—మూడు రోజులుగా 16 వేలమంది సింప్సన్‌కంపెనీ కార్మికులు చేయుచున్న సమ్మె నిన్న విరమించబడినది.

కంపెనీ ఛైర్మన్‌కు, కార్మికసంఘం అధ్యక్షునకు మధ్యఒప్పందం కుదిరిందనీ, కార్మికులు రేపటినుండి తిరిగి పనిలో చేరగలరనీ కార్మిక సంఘ కార్యదర్శి నేడొక పత్రికా ప్రకటనద్వారా తెలియచేయుచున్నారు.

కాకినాడలో ఉద్యోగవసతుల జిల్లాకమిటీ

హైదరాబాద్, జూలై 18:— కాకినాడలో ఉద్యోగావకాశాల నిమిత్తం ఒక జిల్లా కమిటీ ఏర్పాటుచేయబడిందని, ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గాను, మరి 20మంది యితర సభ్యులుగాను వుంటారని నేటి గెజెట్ ప్రకటనవల్ల తెలుస్తున్నది.

స్టాక్‌హోమ్ [స్వీడను], జూలై 18:— [illegible] ఒక స్త్రీని [illegible] ఆదేశాలలోని [illegible] 900 [illegible]

నిత్యజీవితంలో సత్యాహింసలు

పాటించితీరవలెనని కాంగ్రెసు అగ్రనాయకులకు శ్రీ మురార్జీ ఉద్బోధ

మద్రాసు, జూలై 18:—కాంగ్రెసు అగ్రనాయకులలో కనీసం కొందరైనా సత్యాహింసలను పాటించజాలినచో జాతియాభివృద్ధికి కాంగ్రెసు చేయగల సేవ చాలాస్వల్పమని శ్రీ మురార్జీ దేశాయి నిన్న సాయంత్రం సత్యమూర్తి భవన్‌లో ఏర్పాటైన బహిరంగసభలో ప్రసంగిస్తూ కాంగ్రెసు నాయకులను హెచ్చరించారు.

శ్రీ దేశాయి యింకా యిలాఅన్నారు:"ప్రజాస్వామిక తంత్ర అనుగుణ జీవితవిధానానికి కట్టుబడిన కాంగ్రెసు దేశంలోని ప్రతియొక్కరూ సత్యాహింసలను నిత్యజీవితంలో అనుష్ఠించి తీరాలని ఆదేశించింది. కాని ఆ లక్ష్యం యింకా స్వప్నతుల్యంగానే ఉండిపోయింది."

మద్రాసురాష్ట్రంలో థర్మల్ కేంద్రానికి ప్రాధాన్యం

రాష్ట్రప్రభుత్వ నిర్ణయం

మద్రాసు, జూలై 18:— ఇక ముందు థర్మల్ విద్యుచ్ఛక్తి ఉత్పాదక కేంద్రాలను మాత్రమే నిర్మించవలెనని మద్రాసు ప్రభుత్వం ఒక స్థిర నిర్ణయానికి వచ్చినదని పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకటరామన్ నిన్న పారిశ్రామిక వాడలో [illegible] సందర్భంగా ఏర్పాటైన ఒక సభలో ప్రసంగిస్తూ అన్నారు.

కేంద్ర నిధులు ఎంత సమకూర్చినా, మద్రాసు ప్రభుత్వం ఆ నిధులతో థర్మల్ విద్యుత్‌కేంద్రాల నిర్మాణమే చేపట్టగలదని శ్రీ వెంకటరామన్ స్పష్టం చేశారు. మద్రాసు రాష్ట్ర విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఎంతో వున్నదని కూడ ఆయన అన్నారు.

ఇతర రాష్ట్రాలలో పరిపాలనా సంస్కరణల కమిషన్ సాక్ష్య సేకరణ

జనరల్ ఎన్నికల తరువాత జరిగే సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

మద్రాసు, జూలై 19 :— సాధారణ ఎన్నికలు జరిగిన పిమ్మటనే ఇతర రాష్ట్రాలలో సాక్ష్యాన్ని పరిపాలనా సంస్కరణల కమిషన్ సేకరిస్తుందని కమిషన్ అధ్యక్షుడు శ్రీ మురార్జీ దేశాయ్ నిన్న ఇక్కడ వెల్లడించారు.

శ్రీ దేశాయ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బుధవారం తిరిగి ఇక్కడికి వస్తారు.

నేటి ఉదయం మద్రాసు విశ్వ విద్యాలయం వైస్—చాన్సలర్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్, విధాన వ్యవహారాల కమిషనర్ శ్రీ టి. ఎ. వర్గీస్ మరి కొందరు కమిషన్‌కు సాక్ష్యం ఇచ్చారు.

జిల్లా స్థాయిలో పరిపాలనను పటిష్ఠం చేయడం, అవినీతినిరోధక చర్యలు, కేంద్ర—రాష్ట్ర సంబంధాలపై చర్చ జరిగింది.

ట్యూటికొరిన్‌లో కామరాజ్ కళాశాల

ట్యూటికొరిన్, జూలై 18:—మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం నిన్న ట్యూటికొరిన్‌లో కామరాజు కళాశాలను ప్రారంభోత్సవం జరిపారు.

బజార్‌వద్ద మిజోలతో సంఘర్షణ

షిల్లాంగ్, జూలై 19:— సిల్చార్—ఐజల్ రహదారిమీదుగా [illegible] మిజో విద్రోహులు కొందరు సైనికదళంపై దాడి జరిపారు. ఎదురు కాల్పులు జరిగినవి.

ఇరుపక్షాలలో ఎవరికి నష్టం సంభవించినది తెలియ లేదు.

ఐజల్ శివార్లలో కూడా ఇలాంటి సాయుధ [illegible] జరిగాయి. మిజో విద్రోహులకు [illegible] సంఘర్షణలు జరిగాయి. [illegible] దొరికాయి.


దంతములను శుభ్రపరచి చిగుళ్లను బలపరచును.

NAMI FILTERS KEEP ENGINE DIRT FREE, SAVE OIL, FUEL AND REPAIRS National Metal Industries 15A, Parel Village Road, BOMBAY-12
లభించు స్థలములు:
1. సురేష్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, విజయవాడ—2. 2. దీపక్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, సికింద్రాబాద్. 3. డీసెల్ హౌస్, సికింద్రాబాద్. 4. లక్ష్మి కంపెనీ, హైదరాబాద్. 5. నాయుడు ఇంజనీరింగ్ కంపెనీ, వరంగల్. 6. సూరి లక్ష్మి అండ్ కంపెనీ, నంద్యాల. మరియు పెద్ద మెషినరీ డీలర్లు అందరివద్దను.

తాజా పూలలోని పరిమళమంతయూ అంబికా దర్బార్ బత్తి ద్వారా పొందండి

AMBICA DURBAR BATHI
Special Prize Awarded for Agarbathies by the Minister for Small Scale and Cottage Industries and Crafts in 6th All India Handicrafts Week Celebrations in 1966
తయారుచేయువారు: అంబికా కెమికల్ ప్రొడక్ట్సు (రిజిస్టర్డు), విజయవాడ (ఆం.ప్ర.)

ఫోల్డిలక్స్
మడత స్టీల్ ఫర్నిచర్
గ్యారంటీ పొందిన


ఇండ్లలో, ఆఫీసుల్లో కావలసిన, కాంటీన్లకు క్లబ్బులకు హాస్టళ్లలో వాడదగిన ఫర్నిచర్.
• వరుసనైన ధరల్లో
• ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి.
• స్థలం ఆక్రమించవు
తయారు చేయువారు:
క్రోమ్‌లైట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
మద్రాస్, ఆంధ్రప్రదేశ్ & మైసూర్ రాష్ట్రాలకు ఏజంట్లు: మహమ్మద్ అబ్దుల్ కరీం & కో., లిక్. 7/3 [illegible] హైదరాబాద్, బెంగుళూరులలో ఆఫీసులున్నాయి.

రేడియో

గురువారం, జూలై 21
శక 1888—ఆషాఢ 29

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయవాడవలె, 8—30 విజయవాడ వలె, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—50 తెలుగులో వార్తలు, 2—20 జె. ఎన్. డొమింగో: వయొలిన్. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 గ్రామలక్ష్మి, 5—50 బాలవిహార్, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయిక విషయాలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 చతురంగం, 7—45 రాగం, తానం, పల్లవి: ఎస్. సి. సత్యనారాయణ, 8—40 'శర్మిష్ఠ' సంగీతనాటకమునుండి కొన్ని పాటలు, 9—30 నాగార్జునసాగర్ డామ్: రూపకం [తెలుగు] 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 ఎన్.ఎల్. ప్రఫుల్ల, 2—10 వాద్యసంగీతం, 2—20 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—00 ఎన్. ఎల్. ప్రఫుల్ల, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 ఎ. వి. ఎస్. కృష్ణారావు, 7—45 సంగీత శిక్షణ, 8—30 ధాలిపర్తి పిచ్చహరి: నాదస్వరం. మధ్యాహ్నము: 12—05 గానసుధ, 12—15 వార్తావ్యాఖ్యలు, 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 ధాలిపర్తి పిచ్చహరి: నాదస్వరం, 1—50తె.వా., సాయంత్రము: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 గ్రామలక్ష్మి, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 సంతసీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 చతురంగం: రూపకం, 7—45 రాగం, తానం, పల్లవి, 8—40 చిత్రతరంగిణి: ఫిల్మ్‌సంగీతము, 9—30 నాగార్జునసాగర్‌డామ్: రూపకము [తెలుగు], 10—00 ఎ. వి. ఎస్. కృష్ణారావు, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 8—15 రాగం, తానం, పల్లవి: ఎస్. రాజం, 9—15 మల్లికా శ్రీధరన్, 10—30 మధురగీతం. మధ్యాహ్నము: 1—00 సరోజా కృష్ణమూర్తి. సాయంత్రము: 5—30 సరోజా కృష్ణమూర్తి, 6—20 చిత్రగానం, 8—00 సులోచనా పట్టాభిరామన్, 9—30 ఎస్. కేశి: వేణువు, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీతమంజరి. మధ్యాహ్నము: 1—50 తె. వా., 2—00 మహిళామండలి. సాయంత్రము: 6—40 ఎస్. నటరాజన్, 7—00 తె.వా., 7—15 వాద్యసంగీతం: వయొలిన్, క్లారినెట్, 9—30 అఖిలభారత రూపక కార్యక్రమము: నాగార్జునసాగర్ డామ్ [తెలుగు], 10—35 ప్రసార సమాప్తి.

రాష్ట్రశ్రేయస్సును కోరే నాయకుల సమైక్యత

బాపట్లసభలో శ్రీ రఘురామయ్య అభిభాషణ

[మన విలేఖరి]

బాపట్ల, జూలై 19:— భవిష్యత్తులో ఆంధ్ర ముఖ్యమంత్రి పదవికి శ్రీ ఎన్. సంజీవరెడ్డి పోటీచేయరని మొన్న ఇక్కడ కేంద్ర మంత్రి శ్రీ కె. రఘురామయ్య ప్రకటించారు.

ఆంధ్రరాష్ట్రం ప్రయోజనాలకు, పరస్పర మైత్రితో శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యల సమైక్యత ఉద్దేశింప బడినదని తాలూకా కాంగ్రెస్ వర్కర్ల, పార్టీ అభిమానుల సభలో శ్రీ రఘురామయ్య చెప్పారు. ఈ సమైక్యత ఎవరికీ వ్యతిరేకంగా సంకల్పించబడినది కాదన్నారు. శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, శ్రీ సంజీవరెడ్డిల మధ్యగల వివాదం తండ్రికి కొడుకు ఎదురు తిరుగుతున్నట్లుగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి చేసిన కొన్ని పోర్టుపోలియోల మార్పు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధంగా ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే కార్యకలాపాలలో కాంగ్రెస్ వాదులు పాల్గొంటున్నారని శ్రీ మంతెన వెంకటరాజు అన్నారు. రెడ్డిని రెడ్డి బలపరచడం, కమ్మ అభ్యర్థిని కమ్మవారు బలపరచడం తీవర పుట్టిస్తున్నదన్నారు. మొత్తం సంస్థనంతా పునర్వ్యవస్థీకరిస్తేనే తప్ప ఎన్నికలలో పార్టీ జయం పొందదన్నారు.

సమైక్యతను బలపరచండి

తెనాలి, జూలై 19:— సాధారణ ఎన్నికల ముందుగా సమైక్యతను సాధించినందుకు కేంద్ర మంత్రులు శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యలను ఇక్కడ 16 వ తేదీన మంత్రి శ్రీ కె. రఘురామయ్య అభినందించారు. ఈ సమైక్యత ఇద్దరు నాయకులు పరస్పరంగా, హృదయపూర్వకంగా అంగీకరించినది తప్ప, ఇందులో అనుమానించవలసినది ఏమీ లేదని ఆయన అన్నారు. తాలూకా కాంగ్రెస్ వర్కర్ల నుద్దేశించి శ్రీ రఘురామయ్య ప్రసంగించారు. శ్రీ ఎల్. లక్ష్మారెడ్డి [ఎం. ఎల్. ఏ.] సభకు అధ్యక్షత వహించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తిరిగి సుస్థిర రూపాన్ని పొందినదని శ్రీ రఘురామయ్య పేర్కొన్నారు.

రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, కాంగ్రెస్ సంస్థ ప్రయోజనాలకై, విభేదాలను విస్మరించి ఈ సమైక్యతను బలపరచవలసినదిగా ఆయన వర్కర్లను కోరారు. శ్రీ కె. ఉమామహేశ్వరరావు స్వాగతం పలుకగా శ్రీయుతులు పి. శ్రీరాములు, ఎం. వెంకటరాజు, పి. కోటయ్య, ఎస్. వెంకటరావు, ఎన్. ఏ. వాహబ్, ఎ. అహోబలరావు, ఎన్. వెంకటరావు, పి. లక్ష్మయ్యలు మాట్లాడారు. శ్రీ కస్తూరిగంటి రెడ్డెమ్మ వందనసమర్పణ గావించారు. [మ. వి.]

ప్రతిజిల్లా ప్రధాన పట్టణంలో విమానాశ్రయం

మంత్రి శ్రీ సంజీవరెడ్డి వివరణ

అనంతపురం, జూలై 19:— ప్రతి జిల్లా ప్రధాన పట్టణాలన్నిటిలోను విమానాశ్రయాలు నెలకొల్పాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నట్లు వైమానిక శాఖమంత్రి శ్రీ నీలంసంజీవరెడ్డి ఇటీవల ఇల్లూరులో శ్రీ జనిరెడ్డి, శ్రీ పైడిలక్ష్మయ్య నాయకత్వాన సందర్శించిన ప్రతినిధివర్గానికి తెలియజేశారు.

దేశ ఆర్థికపరిస్థితి అభివృద్ధిపొందిన దృష్ట్యా విమాన ప్రయాణ సౌకర్యాలను పొందడానికి ప్రజలు అర్హులనీ, ఈ ప్రతిపాదన వచ్చే పదిసంవత్సరాలలో దశలవారీగా అమలు పరచడం తథ్యమని కేంద్రమంత్రి వివరించారు.

కడపలోని ప్రస్తుత విమానాశ్రయం అభివృద్ధిచేసి దానికి బెంగుళూరు, ఢిల్లీ పట్టణాలతో సంబంధం కల్పించాలని ప్రతినిధివర్గం విజ్ఞాపన చేసింది.

స్విస్ ప్రభుత్వ ఆహ్వానంపై సెప్టెంబరు నెలలో స్విట్జర్లెండ్ వెడతా నన్నారు. అనంతపురం రాజకీయధోరణులపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. [మ.వి.]

రూపాయి విలువ తగ్గింపుపై గోష్ఠి

కాకినాడ రోటరీక్లబ్ ఆధ్వర్యాన

కాకినాడ, జూలై 19:— కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యాన అక్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పి. వి. యస్. రాజు అధ్యక్షతన 16 వ తేదీన 'రూపాయి విలువ తగ్గింపు' పై గోష్ఠి జరుపబడింది. అమెరికా, ప్రపంచ బ్యాంకుల వత్తిడిపై రూపాయివిలువ తగ్గించబడినదని బరోడా బ్యాంకు ఏజెంట్ శ్రీ ఎం. నరసింహం అన్నారు. ఈవిషయమై ఆర్థిక అంశాలను మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అన్ని రంగాలలో ఇది ద్రవ్యోల్బణానికి దారితీయగలదన్నారు. ఒక వస్తువు మరొక దానితో సంబంధమున్నందున అన్ని సరుకుల ధరలు అధికమగలవని ఆయన అన్నారు. రూపాయి 10 శాతం విలువను మాత్రమే ప్రభుత్వం తగ్గించవలసినదని ఆయనవచ్చే పేర్కొన్నారు. వేరే గత్యంతరంలేక విదేశ సహాయానికై ప్రభుత్వం రూపాయివిలువను తగ్గించినదని శ్రీ ఏ. రామారావు [అడ్వకేటు] చెప్పారు. ఈతగ్గింపు విషయంలో ఆర్థిక సూత్రాలన్నింటిని ప్రభుత్వం విస్మరించినదని, శ్రీ ఏ. వసంతకుమార్ [అహార కార్పొరేషన్ బ్రాంచి మేనేజరు] అన్నారు. డాక్టర్ శ్రీ ఏ. గోపాలస్వామి కూడా ప్రసంగించారు. శ్రీ ఏ. హెచ్. ఎన్. బి. శర్మ వందన సమర్పణ గావించారు. [మ. వి.]

మీ భవిష్యత్తు

నేటి యువకులు ఏపేరుతో కొంటారు ఎవరు ఇప్పుడు కొనే టూత్‌పేస్ట్ ఎపిక్. ఎందుకంటే ఎపిక్ పళ్లను శుభ్రంగా తెల్లగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. శ్వాస తాజాగా సువాసనగా ఉంటుంది. నేటి సంసిద్ధులైన యువకులు స్త్రీలు పురుషులు కూడా అసాటికంటె ఆనాడు ఎక్కువగా ఎపిక్‌నే వాడుతున్నారు. ఎందుకంటే వారికి దంతముల ఆరోగ్యమునుగూర్చి బాగా తెలుసు. మంచి ప్రకాశవంతమైన సంసిద్ధవంతమైన భవిష్యత్తుకు ఎపిక్‌ను వాడండి. హెక్సాక్లోరోఫిన్ కూడిన ఎపిక్ దంతములకు సంపూర్ణమగు స్థిరమైన ఆరోగ్యమును కలిగించును.

ఎపిక్

భారతదేశపు ప్రప్రథమ హెక్సాక్లోరోఫిన్ టూత్‌పేస్ట్ & టూత్ పవుడర్



OP ఓరియంటల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మద్రాసు 4

ajanta OPE/66-2 TG

తక్కావి బుణాల వసూళ్లు నిలుపుదల

పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ ప్రకటన

తాడేపల్లిగూడెం, జూలై 19:— క్షామ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వపుత్తర్వుల ప్రకారం ఈ జిల్లాలో తక్కావిబుణాల వసూళ్లను ఆపు చేయడం జరిగిందని, ఆయా ప్రాంతాలలో గడ్డి, పశువులు ఖరీదు చేసుకునేందుకు బుణాలు యివ్వడం జరుగుతున్నదని, సంతలపై రుణాలు సహకారసంఘాలద్వారా పంపిణీజరుగుతుందని పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం జూలై 15న పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.

పంటలమీద వచ్చే బుణాలు వ్యవసాయపనులు ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే అందించినట్లయితే ఆశించిన ప్రయోజనం, లక్ష్యం సిద్ధించగలదని పత్రికా విలేఖరులు సూచించారు. గతంలో తుపాను వచ్చినపుడు ఏవిధంగా అయితే వ్యక్తిగతంగా బుణాలు యిచ్చి ప్రభుత్వము ఆదుకుందో ఆదే విధంగా యిప్పుడు క్షామ నివారణ బుణాలు యివ్వటం అత్యంత వాంఛనీయం అని కూడ సూచించారు. ఆహార పరిస్థితి ఆందోళనకరంగా లేదని శ్రీ జిల్లా కలెక్టరు అన్నారు. అంతకుముందు, జిల్లాలోని మిల్లర్లు, ఆహారవాణిజ్య సంస్థవారితో తాము పడుతున్న యిబ్బందులు సరఫరా చేసే సరుకుకు తగ్గింపులు మొదలయిన సమస్యలను గురించి చర్చించారు.

విద్యుచ్ఛక్తి కోత విధింపువల్ల, తమవ్యాపారం, ఆవిధంగా ప్రభుత్వం ఎటువంటి క్లిష్టపరిస్థితులలోవున్నదీ వివరించారు. పచ్చి బియ్యంతయారు చేసే మిల్లులో [విద్యుచ్ఛక్తి మీద ఆధారపడినవి] ఎక్కువగా గురిలయి ఉత్పత్తి తగ్గి పోయే ప్రమాదం, అందువల్ల వినియోగదార్లు ఎదుర్కొనే క్లిష్టపరిస్థితిని గురించి కూడ వివరించినట్లు తెలుస్తున్నది. [మ. వి.]

ప్రభుత్వ సిబ్బందిని అధికారులు వాడుకోరాదు

తూర్పు కృష్ణా శాఖ 4 వ తరగతి ఉద్యోగుల సంఘం తీర్మానం

బందరు, జూలై 19:— ప్రభుత్వ నాలుగవ తరగతి సిబ్బందిని అధికారులు తమ స్వంతపనులకు వినియోగించరాదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా ఆచరణలో అమలుజరపటంలేనందుకు విచారాన్ని వ్యక్తంచేస్తూ, ఈవెట్టిచాకిరి విధానాన్ని నిరమించ చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని కోరుతూ అఖిలాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాల్గవ తరగతి ఉద్యోగులసంఘం తూర్పు కృష్ణాశాఖ జూలై 17 న తీర్మానించింది.

ఈసంఘం నాల్గవ వార్షికమహాసభ జిల్లా సంక్షేమ భవనంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీ వి. భద్రయ్య అధ్యక్షతను జరిగింది.

అడిషనల్ జిల్లా జడ్జి శ్రీ కె. హెచ్. భూషణరావు మహాసభను ప్రారంభించారు. తూర్పుకృష్ణాశాఖ అధ్యక్షుడు శ్రీ టి. వీరాస్వామి స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ జి. డేనియల్ నివేదిక సమర్పించారు.

సర్వశ్రీ కె. సత్యరాజు [ఆర్. డి. ఓ.] జి. బి. వి. సుబ్బరాయశాస్త్రి, వి. పి. వి. నాగేశ్వరరావు, వి. వి. సోమయాజులు, కేంద్ర సంఘ ప్రధానకార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ ప్రసంగించారు.

సంఘ కార్యకర్తలను బదిలీలు చేయరాదని ప్రభుత్వఆదేశాలున్నా, బదిలీలు చేసి సంఘనిర్వహణకు విఘాతం కల్గిస్తున్నారని, బదిలీచేసిన ఉత్తర్వులు ఉపసంహరించాలని, ఉద్యోగులవిషయాలపై నియమింపబడిన పేకమిషన్ తమ నివేదికను నవంబరు మాసాంతములోగా ప్రభుత్వానికి అందజేయాలనీ, సంఘభవనానికి స్థలం ఇచ్చినా అది తాత్కాలికమైనందున శాశ్వతపట్టా ఇప్పించాలని, అధికారుల నిరంకుశ విధానాలవల్ల సిబ్బంది యిబ్బందులకు గురికాబడుతున్నారని యిలాటి పరిస్థితులలో సంఘంచేసే ఫిర్యాదులను ఉన్నతాధికారులు త్వరితంగా పరిష్కరించాలని కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

'వే ఆఫ్' విషయంలో ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ యాజమాన్యానికి సిబ్బందికి మధ్య గల తగాదాలలో తమ పూర్తి సానుభూతి సిబ్బందిసంఘం పక్షాన వున్నదన్నారు.

శ్రీ భూషణరావు మాట్లాడుతూ మన మీనాడు జాతీయంగా యుగసంధిలో ఉన్నామనీ, సమస్యలు నిర్మాణాత్మకంగా పరిష్కరించుకోవాలనీ, ఇటీవల కొన్ని ఉద్యమాలు తీవ్రమై హింసాత్మకంగా పరిణమించటం చూస్తున్నామనీ అది విజ్ఞతకు దారికాదనీ సలహా యిచ్చారు.

శ్రీ టి. వీరాస్వామి: అధ్యక్షుడు, శ్రీ కె. పిచ్చయ్య, శ్రీ షేక్ మీరా: ఉపాధ్యక్షులు, శ్రీ జి. డానియేల్: కార్యదర్శి, శ్రీ మహమ్మద్ సాలెమన్: సహాయ కార్యదర్శి, శ్రీ బి.రాములు: కోశాధికారి, మరి 15 మంది సభ్యులతో నూతన కార్యవర్గం ఎన్నికైంది. [మ. వి.]

కర్నూలులో శ్రీ పెరుమాళ్ నిరాహారదీక్ష

కర్నూలు, జూలై 19:— ఈనెల 14వ తేదీనుండి విద్యుచ్ఛక్తి ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష కొనసాగిస్తున్న కర్నూలు జిల్లా విద్యుచ్ఛక్తి ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి శ్రీ కె. పెరుమాళ్ నేడొకింతగా నీరసించినట్లు కనిపిస్తున్నారు.

శ్రీ పెరుమాళ్ దీక్షకు సానుభూతి సూచకంగా మరి ఇరువురు ఉద్యోగులు నిన్న 24 గంటలపాటు నిరశనవ్రతం పూనారు.

ఉద్యోగుల కష్టాలపై యూనియన్ ప్రతినిధివర్గాన్ని కలుసుకోడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిరాకరించినందుకు నిరసనగా కార్యదర్శి ఈదీక్షకు పూనుకొన్నారు.

వరంగల్లు జిల్లాకు పశుగ్రాసం కొనుగోలుకు రు. 155 వేలు

వరంగల్, జూలై 19:— ఈ సంవత్సరం వరంగల్ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవలేదనీ, వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి పరిస్థితులు ప్రోత్సాహకరంగా లేవనీ వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. ఎ. హలీం 17వ తేదీన పత్రికా విలేఖరులతో అన్నారు. జిల్లాలో జనగాం, మెహబూబాబాద్ తాలూకాలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. అక్కడ ఖరీఫ్ పంటకు పూర్తినష్టం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పశుగ్రాసం కొరతవున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ జిల్లాకు రూ. 155 వేలు పశుగ్రాసం కొనుగోలునకై రాష్ట్రప్రభుత్వం మంజూరుచేసింది.

పశ్చిమగోదావరినుండి బహుమతిగా 120 లారీల పశుగ్రాసం వస్తున్నది. కొనుగోలు పద్ధతిపై అధికలారీల పశుగ్రాసం పశ్చిమగోదావరి నుండి రాగలదని కలెక్టరు ఆశాభావం వెలిబుచ్చారు. తక్కావి బుణాలక్రింద, పశుగ్రాసం కొనుగోలునకు ప్రభుత్వం రూ. 50,000 లను మంజూరుచేసింది. ఇందులో రు. 30,000 యిదివరకే రైతులకు పంచబడినవి.

ధర్మసాగరం, ఏటూరునగరం, గూడూరు బ్లాకులలో సహాయ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి.

కలెక్టరు అధ్యక్షతన జిల్లాలోని సమితి అధ్యక్షుల సమావేశం 17వ తేదీన జరిగింది. విరాళాల విషయంలో మినహాయింపు సౌకర్యాలను యికముందుకూడా కొనసాగించవలసినదిగా కోరారు. రోడ్లపనులకు రూ. 1.70 లక్షలు, మంచినీటిబావుల త్రవ్వకానికి రూ. 1. 50 లక్షలు సమావేశం మంజూరుచేసింది. [మ.వి.]

తెనాలి తాలూకాలో భారీ వర్షం

ఎడ్లపల్లి, జూలై 19:— తెనాలితాలూకా ఎడ్లపల్లి గ్రామంలో వేంచేసియున్న గ్రామదేవత పోలేరమ్మకు జూలై 14వ తేదీన గ్రామస్థులు భక్తిప్రపత్తులతో అభిషేకంచేయగా, ఆ తల్లి కటాక్షంవలన ఆనాడే రెండు దుక్కుల వర్షం కురిసినదని, రైతాంగం వ్యవసాయం సాగకపడుతున్న నిరాశానిస్పృహలు తొలగిపోయినవని, ఆ తల్లి కృపవలనే ఆంధ్ర కోస్తాప్రాంతాలలో కూడా తీవ్రంగా వర్షాలు పడినవని ఎడ్లపల్లి గ్రామంనుండి ఒకరు తెలియ జేస్తున్నారు.

కవితా ప్రశంశ

మచిలీపట్నం, జూలై 19 :— శ్రీ ఓలుపల్లి రామచంద్రరావు యిటీవల యిక్కడి శ్రీ నాగేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ నాగేశ్వర సాహిత్యము అను ప్రియ కవితాగానము చేశారు. శ్రీ కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు [ఎం. పి] సభకు అధ్యక్షత వహించారు.

పామర్రు భారతీ సమితి పక్షాన ఇటీవల సభ జరిగింది. కార్యదర్శి శ్రీ కోగంటి దుర్గా మల్లికార్జునరావు కవికి సాహిత్య సుధాకర అను బిరుద మిచ్చారు. శ్రీరాం వీరబ్రహ్మకవి నూత్న వస్త్రములు బహూకరించారు. శ్రీ కోలవెన్ను లక్ష్మణాచార్యులు పద్యప్రశంసన చేశారు. శ్రీయుతులు చెరుకూరు కాళహస్తీశ్వరశర్మ, గురజాడ రాఘవశర్మ, అవుటపల్లి హనుమంతరావు, ప్రభృతులు శ్రీ వీరభద్రరావు కావ్యరచనను కొనియాడారు.

చిన్న నీటి వనరులక్రింద 9 వేల ఎకరాల సాగు

ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకటన

ఖమ్మం, జూలై 19:— ఖమ్మంజిల్లా యిరిగేషన్ డెవలప్‌మెంటు సమావేశం ఇటీవల జిల్లా కలెక్టర్ శ్రీ పి. యస్. క్రిష్ణన్ అధ్యక్షతన సమావేశమై, జిల్లాలో అమలు జరుగుచున్న మైనర్ యిరిగేషన్ ప్రాజెక్టులు 13 క్రింద దాదాపు 9వేల యకరాలు ఆయకట్టు సాగులోకి రాగలవని, వీటి నిర్మాణం ఈ ఏడంత్యంలో పూర్తికావచ్చునన్నవని, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ యింజనీర్ శ్రీ ఎల్లా వెంకట్రావు తెలిపారు. రైతులకు ఈ ప్రాజెక్టుల క్రింద ఎకరము ఒకటికి 350 రూపాయలు అప్పుగా మెట్టభూమిని మాగాణిగా మార్చుటకు సిద్ధముంచారు. [మ.వి]

పెనుమల్లెలో హరిజన హాస్టల్ భవనం

కొత్తగూడెం పంచాయతీసమితి పెనుమల్లె గ్రామంలో నిర్మింపబడిన హరిజన హాస్టలు భవనానికి యిటీవల ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ బంగం కొండలరావునే ప్రారంభోత్సవం గావింపబడింది. ఈ హాస్టలులో 30 మంది విద్యార్థులకు వసతికలదు. ఈ సందర్భంలో జరిగిన సమావేశానికి సమితి అధ్యక్షుడు శ్రీ చేకూరి కాశయ్య అధ్యక్షతవహించారు.

కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యక్రమం

విజయవాడ, జూలై 19:—కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ జయకర్ పి. జాన్సన్ ఈనెల20వ తేదీన బందరునుంచి ఇక్కడకు వస్తారు. 22న బందరు వెళతారు. 26 అవనిగడ్డ, 27మొవ్వ వెళ్ళి 28న బందరు చేరుకుంటారు. [మ. వి.]

వజ్రంకన్నా పదునైనది

కోహినూర్

మెత్తని, శుభ్రమైన క్షౌరమునకు

నేడే కొనండి. కోహినూర్ నీలిరంగు బ్లేడు ఎంతటి బిరుసు గడ్డాన్ని అయినా మెత్తగా క్షౌరం చేయడానికి వీలుగా ప్రత్యేక పద్ధతిని అందులు తయారుచేయబడినవి.



ప్రత్యేకం తయారు ఇండియాలోనే మాత్రం విక్రయింపబడును

కోహినూర్ వజ్రంకంటే పదునుగల ప్రత్యేకమయినఅంచులుగల నీలిరంగు బ్లేడ్లు

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

16A, Sterling Road, Nungambakkam, Madras-34

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING కు మంచి శిక్షణ ఇవ్వబడును. శ్రద్ధలో ప్యాసుఅయిన వారి రాతను పొందు, జయపరం గ్యారంటీ. ప్రక్క దేశాలనుండి విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు నేర్పబడును.

(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్ లేక ఎలక్ట్రికల్ B.E.DEGREE కి సమానము.
కనీసపు అర్హతలు: S.S.L.C.. లేక దానికి సరియైన పరీక్ష.
P.U.C.(ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, సైన్సులో ఇంటరు. డిప్లొమా హోల్డర్లు, మరియు ఐ.టి.ఐ. చదివిన వారికి: తక్కువ కాలము.
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 ఏండ్ల కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత: S.S.L.C. లేక ఇంకా ఎక్కువ అర్హతలు, S.S.L.C. పరీక్ష ఫెయిలయినవారు కూడ దరకాస్తు పెట్టవచ్చును.
(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience (Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE: Tutorial Classes for Failed Students.
చవుక ఫీజు, లేబరేటరీ, మరియు హాస్టలు కలవు.

Director: M. A. KRISHNASWAMY M. Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)

పూర్తి ప్రాస్పెక్టస్సును రు. 1/- M. O. పంపుతూ వ్రాయండి

Principal R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C. N. T INSTITUTE, Madras-7

ఎక్రిమెంట్

సర్వోపయుక్తమైన క్రిమిసంహారక మలాము
త్వరితంగా బాధా విముక్తి, త్వరితంగా మానుతు.
● మంటలెత్తదు ● జిడ్డుగా వుండదు
● సురక్షితమైనదేగాక చల్లగా వుంటుంది.
కాగా పసిబిడ్డలకు కూడా వాడతగినది



బెంగాల్ ఇమ్యూనిటీవారి తయారీ.

రాత్రివేళ పాపని సోకవేలనిపిస్తే దీపంవేస్తే న్నాన్నకి మెలకువ రానీకు



రాత్రివేళ వేదేఅప్పుడు చేతికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన వస్తువు 'ఎవరెడి' టార్చి. అది మిమ్మల్ని ఎప్పుడూ ఆశాభంగం చెయ్యదు. ప్రకాశవంతమూ, దట్టమైన కాంతినిస్తుంది.

'ఎవరెడి' టార్చిలు అతుకు లేని దృఢమైన అల్యూమినియం గొట్టాలతో చేయబడి ముందుకు కాంతిపుంజాలను విరజిమ్మే బల్బు. సూటిగా దట్టంగా ఉజ్వల కాంతినివ్వేటందుకు అల్యూమినియం పూతపూసిన రిఫ్లెక్టర్లు అమర్చబడి ఉంటాయి. 'ఎవరెడి' టార్చిలు కలకాలం మన్నేటట్లు తయారుచేయబడ్డవి.

పై చిత్రం 'ఎవరెడి' టైప్ నెం. 4581. (అల్యూమినియం ...) పెరుగని పాలిమర్లిన హెడ్, అద్భుతమైన లాక్ స్విచ్. 'ఎవరెడి' నెం. 950 బ్యాటరీలను రెండింటిని అమర్చుతారు. రూ. 4.25 మాత్రం. బ్యాటరీల ఖరీదు, పన్నులు అదనం.

చీకటిని పోరాడేందుకై

ఎవరెడి

టార్చిలు • బ్యాటరీలు
బల్బులు • ల్యాంటర్లు

UNION CARBIDE యూనియన్ కార్బయిడ్ ఇండియా లిమిటెడ్



'ఎవరెడి' నెం. 950 బ్యాటరీ : 63 పైసలు. పన్నులు అదనం.

JWTUC 2877 R

నమ్మలేనంత తక్కువ ధర!

ఎనామెల్ రంగులు
చాలా ఖరీదైనవని అనుకుంటూవుంటే,
జెన్‌సోలిన్ సింథెటిక్
ఎనామెల్ క్విక్ డ్రైయింగ్
మీ అభిప్రాయాన్ని మార్చగలదు!

ఎక్కువగా అమ్ముడుపోయే రోనియాలక్ ఉత్పత్తిదారులు జెన్సన్ & నికల్‌సన్ వారి తయారీ

అనేక రకాలుగా ఉపయోగకరమైన సింథెటిక్ ఎనామెల్ వెలిగేటటు అనేక రంగులలో లభ్యమౌతున్నది. పూత పూసిన కొన్ని ఘడియలలో సంపూర్ణం చేకూరగలదు... నేలు తరబడి ఈ కొత్తదనం కొనసాగదు. ఇంతా చేసి వీటి ధర అతి తక్కువ!

లోపలి, వెలుపలి పూతలకు కొయ్య సామానులకు, లోహపు పరిమట్లకు, యంత్రాలకు, వరికోలాలకు.

జెన్సన్ & నికల్‌సన్ (ఇండియా) లిమిటెడ్
7, ఆర్మీనియన్ స్ట్రీట్, మద్రాసు.

క్రీడాలోకం

సంటానాపై ఎమర్సన్ గెలుపు

గ్స్టాడ్, జూలై 19:— స్విస్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ ఫైనల్‌లో 1964—65 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ రాయ్ఎమర్సన్ [ఆస్ట్రేలియా], 1966 వింబుల్డన్ ఛాంపియన్ మాన్యుయల్ సంటానా [స్పెయిన్] ను 5—7, 7—5, 6—3 తో ఓడించారు.

ఈ పోటీ మొన్న వర్షంవల్ల ఆపబడి, నిన్నటికి వాయిదా వేయబడ్డది. అప్పటికి మొదటిసెట్టులో 5 గేములు జరుగగా, సంటానా 3—2 అధిక్యతలో ఉన్నాడు.

రహీం ఫుట్‌బాల్ లీగు

హైదరాబాద్, జూలై 19:— రహీం ఫుట్‌బాల్ లీగులో నిన్న జరిగిన పోటీలలో సెంట్రల్ పోలీస్‌లైన్సు, హైదరాబాద్ రోవర్సును 2—0 గోల్సుతో, రోడ్‌ట్రాన్స్‌పోర్టు క్లబ్, డెక్కన్ డైనమోస్‌ను 4—0గోల్సుతో ఓడించారు.

నిన్నటి గెలుపుతో, 13పోటీలలో సెంట్రల్ పోలీసు లైన్సుకు 20 పాయింట్లు వచ్చాయి.

హైదరాబాద్ క్రికెట్

హైదరాబాద్, జూలై 19:— హైదరాబాద్ 'బి' విభాగంలో జరిగిన పోటీ ఫలితాలు [విజేతలపేర్లు మొదట]:

1] ఎ. యం. సి. సెంటర్: 173 [4 వికెట్లకు—గణేశ్ 100...], వజీర్ సుల్తాన్ 141. [2] ఎ. జి. ఓ. ఆర్. సి. 260 [4వికెట్లకు ముగిసింది. థామస్ 138., ప్రసాద్ 58], నైజాంకాలేజీ 57., 115. [పూర్తి గెలుపు] [3] యల్. ఐ.సి. 96 [రంగనాథన్ 32]— ఇండియన్ డెటొనేటర్సు: 92 [గోపాల్ 58] [4] ఆల్ సెయింట్స్: 110 [సంజయ్ 35], ఐ. టి. ఐ.: 97 [అహారుల్లా 43] [5] ఆరియా: 138 [అబ్దుల్ జబ్బార్ 50], నిడ్‌రాంట్స్: 79. [6] లింగంపల్లి: 107 [ప్రేమ్‌రాజ్ 43..], రాయల్ ఎ. సి. 101 [సర్కార్ 26]

గుడివాడలో స్పోర్ట్సు శిక్షణ ఏర్పాటు

గుడివాడ, జూలై 18:— కృష్ణాజిల్లా స్పోర్ట్సు కౌన్సిల్ ఆధ్వర్యాన ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఎథ్లెటిక్స్‌లో శిక్షణకేంద్రం గుడివాడలో ఏర్పాటుచేయబడ్డది. ఆంధ్రస్పోర్ట్సు కౌన్సిల్‌కు చెందిన శ్రీ కరిముద్దీన్, శ్రీ ఖుర్షీద్ అలీ, శ్రీ దేశవరెడ్డి శిక్షకులుగా వచ్చారు.

ఇతర వార్తలు

గుడివాడలో ఎ. పి. హోమియోపతీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌వారిచే నిర్వహించబడనున్న డాక్టర్ యం.గురురాజు స్మారక టేబుల్ టెన్నిస్ పోటీలు [విద్యార్థులకు మాత్రం] ఆగస్టు 13, 14, 15 తారీఖులలో నిర్వహించబడును. ఎంట్రీలు ఆగస్టు 4వ తేదీకి అందాలి.

రాజమండ్రి ఆర్ట్సుకాలేజీలో జరిగిన క్రికెట్ పోటీలో ఫ్రెండ్స్ క్రికెట్‌క్లబ్ [39., 92], వైవ్స్ క్రికెట్‌క్లబ్ [84, 31] ను 16 పరుగుల తేడాతో ఓడించింది. స్వతంత్ర కుమార్ 9 వికెట్లతో, సాయికుమార్ 60 పరుగులుచేసి, 8 వికెట్లు సాధించి, ఫ్రెండ్స్ క్రికెట్‌క్లబ్ విజయానికి తోడ్పడ్డారు.

యూరప్‌మండలం డేవిస్‌కప్పు పోటీలో పశ్చిమ జర్మనీ దక్షిణ ఆఫ్రికాను 3—2 తో ఓడించింది. మొదటిరోజున బుంగారట్, క్రిస్ట్ జేబ్ సాధించిన గెలుపు ఈ ఫలితానికి ముఖ్యమయింది.

ముఖ్య ప్రకటన

రూపాయి విలువ తగ్గి, ఇనుము, తదితర ముడి సరుకుల విలువ పెరిగినప్పటికీ, మాచే తయారు చేయబడిన బీరువాలు, ఇనుపపెట్టెలు, తదితర స్టీలు ఫర్నిచరు యొక్క రేట్లు యథాపూర్వముగానే ఉన్నవని, వాటికి హెచ్చించలేదని, మా ఖాతాదార్లకు, అభిమానులకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

ఇట్లు
ఆంధ్రా సేఫ్ కంపెనీ, విజయవాడ

TOOL & ALLCY STEEL

* High Speed Steel
* Hot Die Steel
* Stainless Steel
* Nickel Chrome Steel
* H. C. H. C.
* O. H. N. S.
* Carbon Steel
* EN Speci. or Equi.

etc., etc.

న్యూ ఈరా స్టీల్ కంపెనీ.
7, నారాయన్ ధురు క్రాస్ లేన్, బొంబాయి—3.
ఫోన్స్ ఆఫీసు: 327885, షెడ్సు: 321651, గ్రామ్సు: "Steel crown

నాకేంకావాలో నాకు తెలుసునని ఒప్పుకుంటారా?



అందుకే నేను విల్సుకు మార్చేను

"సంతృప్తి నివ్వకపోతే నాకా సిగరెట్టు పనికిరాదు. నా సిగరెట్టు నాకు కమ్మని పొగాకు రుచినీ, మృదువైన పరిమళమూ యిస్తుంది. నేను వాటికోసమే కొంటాను కనుక అవి నాకు వుండాలి. నేను "విల్సు"కు మార్చేను కనుక అవి నాకు లభిస్తాయి. "విల్సు" నాకు సంతృప్తి నిస్తుంది. దాని ధరకూడా సరియైనదే. ప్రయత్నించండి— "విల్సు" యొక్క కమ్మని పొగాకు రుచి, మృదువైన పరిమళమూ మీకు నచ్చుతాయి."

అవి ఎంతో శ్రేష్ఠమైనవి —
అవి విల్సు

60 పైసలకు 10

IWT-WP 3156 : 1

చిన్న పొదుపు మొత్తాలతో పెట్టుబడి పెట్టండి

ఆయిల మన నిత్యావసరాలను తీరుస్తుంది

నగరములోని బజారుల్లో అందరు కొనాలని ఎగబడే తాజా కూరగాయలు మనం మామూలుగా చూస్తూనే వుంటాం. ఈ కూరగాయలు రైళ్లద్వారా, ట్రక్కులద్వారా మరియు యితర రవాణా సాధనాల ద్వారా ఎంతోవేగంగా తీసుకొని రాబడ్డాయి. ఈ రవాణాసాధనాలకు కదలిక శక్తిని జారుడు శక్తిని కలిగించి నడిపిస్తూ వుండేది ఆయిలు. కూరగాయలు స్టవ్ మీద వుడుకుతున్నప్పుడు మరో పెట్రోలియం వుత్పత్తి—జ్యోతి కిరసనాయిలు—ప్రముఖ పాత్ర నిర్వహిస్తోంది. జీవితంలో నిత్యావసరాలను తీర్చే యీవస్తు రకాల పెట్రోలియం వుత్పత్తులనూ ఇండియన్‌ఆయిల్ సరఫరా చేస్తున్నది.

INDIANOIL —ఆర్థికోన్నతికై దేశముయొక్క ట్రస్ట్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

maa. IOC. 6099 TEL

Printed and Published by S V.Swamy B.A. on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి . 31 సంచిక : 197 విజయవాడ 21.7.1966 గురువారం 6 పేజీలు : 10 పైసలు

ప్రకటన

8వ తరగతిలో జనరల్ లెక్కలకు బదులు కాంపోజిట్ లెక్కలు తీసుకొనగోరు విద్యార్థులకు పాఠశాలలో కాంపోజిట్ లెక్కలు బోధింపబడు వని ఆం. ప్ర. విద్యాశాఖ డైరెక్టరుగారు ఉత్తర్వులు చేసియున్నారు. "ప్రభు సంయుక్త గణితము"ను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గుంటూరుజిల్లాలోకెల్ల పాఠ్యగ్రంథముగా నిర్ణయించినారు. కావున తమకు కావలయు ప్రతులకు ది 1—8—66వ తేదీలోగా ఆర్డర్లు పంపగలరు. ప్రభు అండ్ కో, రవీంద్రనగర్, గుంటూరు—4.

మత్స్యలోకపు 'విక్రమార్కణీయం'

లాస్‌ఏంజిల్సు, జూలై 20:— మత్స్యజాతిలో ఉలాపి అనే తెలివిగల జాతి ఒకటున్నది. ఇంగ్లు పరిశోధకులకు అవి ఎంతో ఉపయోగిస్తాయని అమెరికన్ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అందుకోసం వారు ఉలాపులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. వీరికి చిక్కినవాటిలో 'టఫ్' అనే ఉలాపి చాలా గొప్పది. వీరివద్దనున్నట్లుండి ఎప్పుడో పారిపోయిందట. ఈ మత్స్యలోకపు వీరుని కోసం విమానాలు, నౌకలు అన్వేషణ ప్రారంభించాయి — విశాలసాగరమంతా గాలించాయి. ఎక్కడో ఈ నర్సకి తలఎత్తింది నీటిపైకి. విక్రమునిలాగా వెంటనే పట్టుకున్నారు.

సంఘ విద్రోహశక్తుల అణచివేతకై రాష్ట్రాలకు హెచ్చు అధికారాలు

"ప్రజా భద్రతాచట్టం" అవసరమని హోంమంత్రి శ్రీ నందాతో జరిపిన చర్చలలో ముఖ్యమంత్రుల సూచన

న్యూఢిల్లీ, జూలై 20:— దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే నిమిత్తం కట్టుదిట్టమైన చర్యలను గైకొనడానికి వీలుగా ప్రజాభద్రత చట్టాన్ని ఒకదానిని రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం నేడిక్కడ సూచించింది.

మరొక సంవత్సరంలో జనరల్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఉత్పన్నం కాగల పరిస్థితులను ఎదుర్కొనడానికి గల అవకాశాలను గురించి ముఖ్యమంత్రులు దాదాపు రెండు గంటలసేపు చర్చించారు.

అయితే ప్రజా భద్రత చట్టంలో ఏయే అంశాలను పొందుపరచవలసినదీ ముఖ్యమంత్రులు స్పష్టంగా వివరించలేదు కాని ప్రజల ఆస్తిపాస్తులకు కలిగే నష్టాన్ని వారించడానికి, తదనంతరం నష్టచర్యలకు బాధ్యులైనవారిపై తగిన చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా అవసరమైన అధికారాలను సంక్రమింపజేయాలని కోరారు.

ఈ చట్టం ఫలితంగా సంఘ విద్రోహ శక్తులు విజృంభించడానికి వీలులేకుండా చేయాలని ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.

సమావేశానికి హోం మంత్రి శ్రీ జి.యల్. నందా అధ్యక్షత వహించారు.

నిన్నటి సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రులు చర్చించారు. నేటి చర్చలలో ఇటీవల రైలు ప్రమాదాలు ప్రముఖ స్థానం ఆక్రమించాయి.

రైల్వేమార్గాలు, తదితర ఆస్తి సంరక్షణలోను, రైల్వే సిబ్బందికి సురక్షిత వాతావరణాన్ని కల్పించడంలోను సంపూర్ణంగా సహకరించగలమని ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరైన శ్రీ పాటిల్‌కు హామీ ఇచ్చారు.

కేంద్ర స్థాయిలో చట్టాన్ని రూపొందించాలని కొంతమంది ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం నిబంధనలను సరళతరం చేయడంతోపాటు క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ క్రింద మరికొన్ని అధికారాలను సంక్రమింపజేయాలని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం సూచించారు.

ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు పరచడానికి వీలుగా రాజ్యాంగంలోని 19 నిబంధనను సవరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ పి. సి. సేన్ విజ్ఞప్తిచేశారు.

రైల్వేమంత్రి శ్రీ పాటిల్, హోంమంత్రి శ్రీ నందా ఇటీవల రైలుప్రమాదాలను, వార్తా సంబంధాల విచ్ఛేదాన్నిగురించి ప్రస్తావించారు.

రవాణా వార్తా సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని ప్రతిపక్షాలు ఒక నిర్ణీత పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని, దీనిని నిరోధించకపోయినట్లయితే దేశంలో క్లిష్టపరిస్థితులు తలెత్తగలవని శ్రీ నందా హెచ్చరించారు. అయితే, హోంమంత్రి ఆ ప్రతిపక్షాల పేర్లుమాత్రం పేర్కొనలేదు. ఏ వర్గంవారుకాని విధ్వంస చర్యలను, విద్రోహాత్మకమైన ఆందోళనలను సమర్థించరని ఆయన పేర్కొన్నారు.

శ్రీ పాటిల్ ప్రసంగిస్తూ "ఇటీవల విధ్వంసపూరితమైన ఆందోళనల ఫలితంగా రవాణా కమ్యూనికేషన్లు దెబ్బతిన్నాయి. గత రెండు సంవత్సరాలలోను ఎంతో నష్టం సంభవించింది. భవిష్యత్తులో ఇట్టి చర్యలు తిరిగి సంభవించే సూచనలు కనుపిస్తున్నాయి. మానవుల ప్రాణాలతో ఆటలాడే వారిపట్ల తీవ్రచర్య గైకొనవలసి వున్నది" — అని ఉద్ఘాటించారు.

న్యాయ విచారణలో జరుగుతున్న జాప్యం ఫలితంగా నేరస్థులపై గైకొనే చర్య ప్రభావం అంతగా వ్యక్తం కావడంలేదని, నిరర్థకమై పోతున్నదని కొంతమంది ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.

అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం కనుపిస్తూవున్న వేళలో ముందుముందు చర్యలను గైకోవాలని, శాంతి భద్రతలను పరిరక్షించే నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఆర్థికవనరులను హెచ్చించాలని ముఖ్యమంత్రులు అంగీకరించారు. ప్రతి రాష్ట్రమూ ఒకానొక విధమైన ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనవలసి రావచ్చునని, అయితే 'బంద్' వంటి పరిస్థితులపట్ల ఒకేరకమైన విధానాన్ని అనుసరించడం అభిలషణీయమని కూడా వీరు అంగీకరించారు.

కమ్యూనిస్టు పార్టీపై నందా తీవ్ర విమర్శ

న్యూఢిల్లీ, జూలై 20 :— బియ్యం తదితర నిత్యావసర వస్తువుల కొరత, ధరల పెరుగుదల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్ట పరిస్థితులను కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నాయని హోం మంత్రి నందా ఒంటేల ప్రధానికి వ్రాసిన ఒక లేఖలో ఆరోపించారు.

మితవాద, అతివాద కమ్యూనిస్టు పార్టీలు, యస్. యస్. పి. ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నాయని శ్రీ నందా పేర్కొన్నారు.

ప్రజాందోళనద్వారా ప్రభుత్వం స్తంభింపచేయడానికి వీలునైన పరిస్థితిని సృజింపడానికి కమ్యూనిస్టుపార్టీ ఉభయ పక్షాలు యత్నిస్తున్నాయని హోంమంత్రి వివరించారు.

దేశంలో పెక్కు ప్రాంతాలలో ఇటీవల అరాచకం నానాటికీ పెరిగిపోతున్నది. చట్టవిరుద్ధంగా పెద్ద ఎత్తున ప్రత్యక్ష చర్యకు సన్నాహాలు సాగిస్తున్నాయనికూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగించడం, కార్యాలయాలలో

[మిగతా 3 వ పేజీలో]

హనోయ్ కవింగ్

పాక్ కొత్త విదేశాంగ మంత్రి

షరీఫ్‌ఉద్దీన్ పిర్జాదా నియామకం

రావల్పిండి, జూలై 20:— పాకిస్తాన్ విదేశాంగమంత్రిగా 43 సంవత్సరాల న్యాయవాది శ్రీ షరీఫ్ ఉద్దీన్ పిర్జాదాను ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ నేడు నియమించారు.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో ప్రస్తుతం అనారోగ్యకారణాలపై సెలవులోవున్న పెకింగ్‌కు అనుకూలమంత్రి జుల్ఫికర్ ఆలీ భుట్టోస్థానే ఈయన వచ్చారు. శ్రీ భుట్టో తిరిగి తమ పదవికి రారని ప్రెసిడెంట్ తెలిపారు.

శ్రీ పిర్జాదా బర్హాంపూర్‌లో జన్మించి బొంబాయిలో న్యాయవాద శాస్త్రాన్ని చదివారు. ఈయనకు రాజకీయరంగంతో సంబంధంలేనట్లు తెలుస్తున్నది. ఆయన కొంతకాలం మహమ్మద్ ఆలీ జిన్నాతో పనిచేశారు.

యు. పి. శాసనసభలో గందరగోళం

సభనుండి 67 మంది ప్రతిపక్షసభ్యుల నెట్టివేత

లక్నో, జూలై 20:— స్పీకర్ పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికి వినకుండా సభా కార్యక్రమానికి అంతరాయం కలిగించినందుకు నేడు ఉత్తరప్రదేశ్ శాసనసభనుండి ఉభయ సభలలోనూ 67 మంది ప్రతిపక్షసభ్యులు బలవంతంగా పంపబడ్డారు.

అందులో అయిదుగురిని కౌన్సిల్ సభా రక్షణ భటులు బలవంతంగా లేవదీసి బయటకు నెట్టారు. రెండు గంటలపాటు సభలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వానికి ప్రజలలో విశ్వాసంపోయినదని, సమ్మెచేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరీ తీవ్రమైన ఖరిని అవలంబిస్తున్నదని ప్రతిపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వ వైఖరిని విరమించేవరకు తాము సభాకార్యక్రమాలను జరుగనివ్వమని వారు అన్నారు.

ఉదయం 11 గంటలకు స్పీకర్ సభకు రావడంతో వివాదం ఆరంభమయింది. సభ మార్షల్, మరి ఆరుగురు గార్డులు సభ్యులను బయటకు పంపారు. ఇది ఒంటిగంటవరకు సాగింది.

ప్రతిపక్షాల బెంచీలు ఖాళీగాగల సభ వాయిదా పడింది. వారి కోర్కెలలో కొత్తదని యేమీ లేదని స్పీకర్ అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఓర్పుతో పరిస్థితిని అర్థంచేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీపై న్యాయవిచారణ జరిపించాలని శ్రీ ఎం. పి. త్రిపాఠి (జనసంఘ్) కోరారు.

సమ్మె కొనసాగింపు

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు మూడవ రోజైన నేడుకూడ తమసమ్మె కొనసాగించి ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. హైకోర్టులో ఆఫీసుపని జరగకుండా ఉండిపోయింది. అనేకశాఖలు మూసివేయబడినవి. జిల్లాలు స్తంభించిపోయినంతలో కొంత కోర్టుల పని సాగిస్తున్నారు. సుమారు 1,000 మంది కోర్టు ఉద్యోగులు సమ్మెలో వున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడ సమ్మె చేస్తున్నారు. బస్సు సర్వీసు రద్దు చేయబడింది.

ముఖ్యమంత్రి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 20:— ఉద్యోగులు రాష్ట్రంలో యథాతథంగా ప్రశాంత పరిస్థితిని నెలకొల్పితేనేతప్ప వారి కోర్కెలు పరిశీలింపబడవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీ నేడు ఇక్కడ విజ్ఞప్తిచేశారు. ఉద్యోగుల కోర్కెలకు ప్రభుత్వం లొంగదని ఆమె చెప్పారు.

పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రసంగించి లక్నోకు తిరిగివచ్చిన శ్రీమతి కృపలానీ నేడు కేంద్ర ఆహార, ఆర్థికశాఖ మంత్రులను కలుసుకుని రాష్ట్రంలోని ఆహారపరిస్థితిని గూర్చి వివరించారు. లాఠీచార్జీని గూర్చి ప్రస్తావిస్తూ ఆవిషయమై ఎట్టి ఉత్తర్వు జారీచేయబడలేదన్నారు. ప్రధాన కార్యదర్శిని, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను చుట్టుముట్టిన 30 మందికి కొద్దిపాటి దెబ్బలు తగిలిన వన్నారు.

మొత్తంమీద రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉన్న దన్నారు. ప్రభుత్వోద్యోగులు అధికధరలకు తట్టుకోవడానికై 13 షాపులు ప్రారంభింపబడిన వని ఆమె చెప్పారు.

అమెరికన్ పత్రికావిలేఖరి అరెస్టు

లక్నో, జూలై 20:— భారతదేశంలో 'టైమ్స్', 'లైఫ్' పత్రికల విలేఖరి శ్రీ మార్విన్ జీవ్ నేడు యు.పి. శాసనసభ ప్రెస్ గ్యాలరీనుండి ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండగా అతనిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన ఫోటోలు తీయడాన్ని ముందుగా ఇతర పత్రికా విలేఖరులు, తర్వాత మార్షల్ అభ్యంతరం పెట్టారు. సభ్యులు కోరినమీదట అవసరమైతే ఆ విలేఖరిని సభలో ప్రవేశపెట్టగలమని స్పీకర్ తెలిపారు.

శ్రీమతి ఇందిరాగాంధి హర్సిల్ ఆగమనం

మూడురోజుల విశ్రాంతి నిమిత్తం

డెహ్రాడూన్, జూలై 20:— ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి హెలికాప్టర్‌మీద నేటి ఉదయం యిక్కడకు 150 మైళ్ళ దూరంలోని హర్సిల్‌కు వచ్చారు. ఆమె యిక్కడ మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు.

ఉత్తర కాశీ జిల్లాలోని హర్సిల్ ఆపిల్ తోటలకు ప్రసిద్ధికెక్కినది. ఈ గ్రామం 8 వేల అడుగుల ఎత్తున ఉన్నది.

శ్రీ సుబ్బారెడ్డి ఢిల్లీ ప్రయాణం

హైదరాబాద్, జూలై 20:— వ్యవసాయమంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరివెళ్ళుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసు రాజకీయ పరిణామాలను శ్రీ సుబ్బారెడ్డి కాంగ్రెసు అధ్యక్షునితో చర్చించగలరని భావించబడుతున్నది.

నౌకల అప్పగింతకు అంగీకారం

భారతపాక్ దేశాలమధ్య

న్యూఢిల్లీ, జులై 20:— గత సెప్టెంబరులో భారత—పాక్ వివాదం సందర్భంగా నిలిపివేయబడిన నౌకలు తిరిగి పూర్తిగా వేసుకోబడగలవని రవాణా మంత్రిత్వశాఖ నేడు తెలిపింది.

మొత్తం 30,000 టన్నేజిగల మూడు నౌకలు భారతదేశంలో గలవు. మూడు వారాలలో భారతదేశం విడుదలచేసిన సరకులతో అవి భారత నౌకాశ్రయాలనుండి ప్రయాణం చేస్తాయి.

మొత్తం 14,000 టన్నేజిగల రెండు నౌకలు కరాచి, చిట్టగాంగ్‌లలో ఉన్నవి.

రాష్ట్రాలకు రిజర్వుబ్యాంకు అప్పుల సమస్య

కేంద్ర ఆర్థికమంత్రితో ముఖ్యమంత్రుల చర్చ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 20 :— లోటు ఆర్థిక విధానాన్ని నివారించవలసిన అవసరం కలదని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ శచీన్‌చౌధురిని నేడు సందర్శించిన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మైసూరు, అస్సాం ముఖ్యమంత్రులు అంగీకరించారు. అయితే రిజర్వు బ్యాంకుతో రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్టుల క్లిష్ట సమస్యపై అంతిమనిర్ణయం తీసుకోలేదు.

కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆర్థిక మంత్రిని ముందుగా సందర్శించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ సుఖాడియా రేపు సందర్శిస్తారు.

రాష్ట్రాలు తీసుకున్న ఓవర్ డ్రాఫ్టులపై నేటి సమావేశం ప్రధానంగా చర్చించింది. ధరల స్థిరీకరణ సందర్భంగా రిజర్వుబ్యాంకు ఓవర్ డ్రాఫ్టులపై తీవ్రమైన అభిప్రాయాన్ని ప్రకటించింది. ఈ దృష్ట్యా ద్రవ్యోల్బణ

(మిగతా 3 వ పేజీలో)

రష్యా, చైనా సరిహద్దున భారీ రక్షణ సన్నాహాలు

బెర్లిన్, జూలై 20:— చైనా, సోవియట్ యూనియన్‌ల మధ్య నాలుగువేల మైళ్ల పొడవున గల సరిహద్దు కిరువైపులా పెకింగ్, మాస్కోలు తమతమ రక్షణ స్థావరాల నిర్మాణాన్ని పటిష్ఠం చేస్తున్నట్లు ఇక్కడి తూర్పు యూరప్ కమ్యూనిస్టు వర్గాలద్వారా తెలుస్తున్నది.

ప్రపంచంలో ఏ రెండుదేశాలమధ్యలేనంత ఈ సుదీర్ఘమైన సరిహద్దు మధ్య ఆసియా నుంచి దూరప్రాచ్యంవరకు విస్తరించి వుంది. ఈ సరిహద్దు రెండు విభాగాలుగావుంది. తూర్పు విభాగం సోవియట్ దూర ప్రాచ్యాన్ని మంచూరియానుండి వేరుచేస్తుంది. అలాగే పశ్చిమ విభాగం సింకియాంగ్, సోవియట్ మధ్య ఆసియాలనుండి వేరుచేస్తుంది.

ఈ రెంటిమధ్యలో ఔటర్ మంగోలియా వుంది. మంగోలియా స్వతంత్ర ప్రతిపత్తిని పెకింగ్ న్యాయబద్ధమైనదిగా పరిగణించింది. అంతేగాక మంగోలియాకు చైనాతో సన్నిహిత సంబంధాలువున్నాయి. అయినప్పటికీ చైనా, రష్యాలమధ్య సిద్ధాంతవిభేదాలలో మంగోలియా సోవియట్‌నే బలపరుస్తున్నది.

సోవియట్ వైపునగల సరిహద్దు ప్రాంతంలోకి మాస్కో గత కొద్ది నెలలో భారీ ఆయుధాలు, టాంకులు, రాకెట్లుగల 20 డివిజన్ల సైనిక దళాలను తరలించింది. అంతేగాక సరిహద్దుల సన్నాహస్థావరాల పటిష్ఠాన్ని పెంపొందించేయడానికి అక్కడ మరికొన్ని కొత్త విమానస్థావరాలనుకూడా నిర్మించింది.

(టాస్)—సైబీరియా రైలు మార్గం ప్రాంతంలో చైనా గస్తీ విమానాల పర్యటనను ముందుగా పసికట్టి హెచ్చరించడానికి రాడార్ యంత్రాలను నెలకొల్పడానికి కొత్త స్థావరాలను నిర్మించారు. అంతేగాక ఇందుకు అదనంగా వ్లాడివోస్టాక్‌లోగల సోవియట్ దూరప్రాచ్య నౌకాదళాన్ని కూడా యిటీవల యిక్కడ మోహరింపచేస్తున్నారు.

1949లో పెకింగ్‌లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొల్పబడినప్పటినుంచి యిటీవలవరకుకూడా చైనా— రష్యా సరిహద్దుల పొడవునా నిజానికి ఏటువంటి సైన్యాలు లేవు.

అయితే చైనాకూడా తనవైపు సరిహద్దులలో సైనిక రక్షణ సన్నాహాల విషయంలో ఏమాత్రం తీసిపోలేదు. సింకియాంగ్‌లోని కాష్గర్‌నుండి పాకిస్తాన్‌లోని హుంజా ప్రాంతాన్ని కలుపుతూ ఒక కొత్తరోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పొడవునా కూడా చైనా సైనిక దళాలు మోహరించబడుతున్నాయి.

చైనా—రష్యా సరిహద్దు పొడవునా పెకింగ్ దాదాపు ఐదులక్షలమంది సైనికులను మోహరింపచేసినట్లు అంచనావేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే అవుటర్ మంగోలియా సరిహద్దులలో కేంద్రీకరింపబడిన సేనలు ఈ లెక్కలోకి రావు. అవసరమైనప్పుడు యిటీవల చైనా సేనాసమీకరణ ఎక్కువచేయడం ఉలన్ బాటార్ ప్రభుత్వానికి తీవ్రాందోళన కలిగిస్తున్నది.

హనోయ్‌పై దాడుల విరమణకు అమెరికా వైముఖ్యం

ఇందిరాగాంధి సూచనకు తిరస్కృతి; డీన్‌రస్క్‌తో భారత ప్రతినిధి చర్చ

[ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి] వాషింగ్టన్, జూలై 20:— వియత్నాంలో శాంతిస్థాపనకు తొలిచర్యగా ప్రస్తుతం ఉత్తర వియత్నాంపై సాగుతున్న అమెరికన్ విమానదాడులను తక్షణం ఎట్టి షరతులు లేకుండా విరమించాలన్న ప్రధాని ఇందిరాగాంధి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినట్లు తెలియవచ్చింది.

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన నూత్న ప్రతినిధి డాక్టర్ పి. జె. జెన్కిన్ అమెరికా విదేశాంగమంత్రి డీన్‌రస్క్‌ను కలుసుకుని వియత్నాం పరిస్థితిపై ఎక్కువసేపు చర్చలు జరిపారు.

ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి మాస్కో సందర్శన పూర్తిచేసుకుని లండన్‌లో ఉన్న సమయంలో ఈ సమావేశం జరిగింది.

సమితిలోని భారత ప్రతినిధి శ్రీ జి. పార్థసారథి కూడా ఉథాంట్‌ను కలుసుకున్నారు.

డీన్‌రస్క్‌ను డాక్టర్ జెన్కిన్ కలుసుకున్నప్పుడు వియత్నాం పరిస్థితిని కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తున్నది.

ఉత్తర వియత్నాంపై దాడుల విరమణ విషయమై అమెరికా ప్రతినిధి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ, గతంలో రెండుసార్లు విమానదాడులను విరమించిన సమయంలో కూడా ఉత్తర వియత్నాం ప్రభుత్వం శాంతిస్థాపన విషయంలోగానీ, చర్చలు సాగించడంపట్లగానీ, సుముఖతను ప్రదర్శించలేదు.

ఉత్తర వియత్నాంపై నిరంతరం అమెరికా దాడులు సాగుతున్నప్పటికీ, సైనికస్థావరాలపై మాత్రమే అమెరికా అగ్నివర్షం కురిపిస్తున్నదని పౌరులు నివసిస్తున్న ప్రాంతాల జోలికి పోలేదని వాషింగ్టన్ విధానాలతో ఏకీభవించని వారు కూడా అంగీకరిస్తున్న విషయం.

[మిగతా 3 వ పేజీలో]

చిత్రజగత్తు

"మా ఆఫీసు ప్యూను ఉద్యోగం వదిలినాడు అందుకే మా ఆఫీసరు ఉద్యోగం దండుగని వేరే పి. ఏ. ని వేసుకోలేదు."

పొగాకులు — క్రమమగు పద్ధతిలో పూర్తిగాపదును పరచబడి, సున్నితమైన రుచితో బంగారు రంగుగల శ్రేష్ఠమగు, మేలైన వర్జీనియా పొగాకు ఆకులు.

మిశ్రమము — చక్కటి సువాసన, ఉత్తమమైన రుచి వచ్చుటకు నిపుణులచేత సరియైన పాళ్లలో, సరియైన పొగాకుల మిశ్రమము.

ఘాటుతనము — ఎంతో ఘాటుగా కాకుండా, ఎంతో సున్నితంగా కాకుండా, కాల్చుటకు చాలా పందితను సంతృప్తి కొరకు కోరే, సరియైన ఘాటుతనము.

ప్యాకింగ్ — మీ సంతృప్తికొరకై, పూర్తిగా తాజాదనాన్ని, సువాసనను నిలబెట్టుటకు ఆకర్షణీయమగు, ఆధునికమైన ప్యాకింగ్.

పనామా



భారత దేశమందు ఇట్టి పరిశ్రమల్లో పెద్ద స్వదేశీయ సంస్థ
GOLDEN TOBACCO COMPANY PRIVATE LTD
గోల్డెన్ టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బొంబాయి-56.
GT(P)-653 TEL
Greens' Advtg.

ఆగ్నేయ రైల్వే

అడ్వాన్సు రిజర్వేషన్ కు సమయం పొడిగింపు

అన్ని జంక్షన్లలోను, అన్ని తరగతులకు అడ్వాన్సు రిజర్వేషను కాలము 30 దినములకు పొడిగించుటకు నిర్ణయించబడినది. ఇది 1966, ఆగస్టు 22 నుండి ఆరంభమగు ప్రయాణములతో అమలులోకి వచ్చును. వీటికి రిజర్వేషను 1966, జూలై 23 వ తెరువబడును.

8 అప్, మరియు 7 డవున్ హౌరా — పూరీ ఎక్స్‌ప్రెస్ బండ్ల విషయమున హౌరా, పూరీ స్టేషన్ల మధ్య 1966 సెప్టెంబరు 29 నుంచి ప్రారంభమగు ప్రయాణములకు మాత్రమే అడ్వాన్సు రిజర్వేషను కాలము 90 దినములకు పొడిగింపబడి, బుకింగు 1966, జూలై 1 వ తెరువబడినది. రిజర్వేషనుకు, ఇతర రూల్సులో మార్పులేదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్

నాకు ఒకటి ఇవ్వు!

కృష్ణా మిఠాయిలు
కె.సి.పి. లిమిటెడ్
ఉయ్యూరు & మద్రాసు
Criterion-KCP-935Te

శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజి, తిరుపతి

ఈ విద్యా సంవత్సరము 1966—67 నుంచి దిగువ కోర్సులు ప్రారంభించబడుచున్నవి. వీటికి అర్హతగల అభ్యర్థులవద్దనుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. స్పెషల్ మెట్రిక్యులేషన్ కోర్సులు

[ఏ] వేదములు [రెండు సంవత్సరముల కోర్సు]

వేదపాఠశాలలో ఆరు సంవత్సరముల కోర్సు పూర్తిచేసి, లేదా 6 వ సంవత్సరము పఠించుచు ఇంగ్లీషు, జనరల్ సబ్జెక్టుల్లో 3 వ ఫారము వరకు చదివియున్నవారు ఈ కోర్సులో ప్రవేశపెట్టుకొనబడెదరు.

వేదపాఠము యావత్తు పూర్తిచేసి, ఇంగ్లీషు, జనరల్ సబ్జెక్టుల్లో 3 వ ఫారము వరకు చదివియున్న వారుకూడా ప్రవేశము నకు అర్హులు.

(బి) శాస్త్రములు: రెండు సంవత్సరముల కోర్సు:

సంస్కృత పాఠశాలలో ఆరు సంవత్సరములు పూర్తిచేసి, లేదా ఆరవ సంవత్సరము చదువుచు, ఇంగ్లీషు, జనరల్ సబ్జెక్టుల్లో 3 వ ఫారము వరకు చదివి యున్నవారు ఈ కోర్సులో ప్రవేశపెట్టుకొనబడెదరు.

ఓరియంటల్ హైస్కూల్సులో 4వ ఫారము చదువుచున్నవారు కూడా ప్రవేశమునకు అర్హులు.

2. ప్రీ-యూనివర్సిటీ కోర్సు

[సంస్కృత శాస్త్రములలో]:

ఎంట్రన్సు టెస్టుకు సమానమైన సంస్కృత పరీక్షతో ఓ. ఎస్. ఎస్. ఎల్. సి. లేక ఎస్. ఎస్. ఎల్. సి. లేదా మెట్రిక్యులేషన్ పరీక్షతో గవర్నమెంటు సంస్కృత ఎంట్రెన్సు టెస్టు ప్యాసయినవారు ప్రీ-యూనివర్సిటీ కోర్సులో ప్రవేశమునకు అర్హులు.

3. బి. ఏ. డిగ్రీ పరీక్ష

[సంస్కృత శాస్త్రములలో]:

సంస్కృత శాస్త్రములలో ప్రీ-యూనివర్సిటీ కోర్సు ప్యాసయినవారు, లేక, ప్రీ యూనివర్సిటీ పరీక్ష మరియు గవర్నమెంటు సంస్కృత ఎంట్రన్స్ టెస్టుకు సమానమైన సంస్కృత పరీక్ష ప్యాసయినవారు ఈ కోర్సులో ప్రవేశపెట్టుకొనబడెదరు.

ఇతర: పై కోర్సులలో చేరు విద్యార్థులలోను తగిన వారికి ఉచిత ట్యూషను ఉచిత లాడ్జింగు, స్టైపెండ్లు, ఇవ్వబడును.

ప్రవేశమునకు దరఖాస్తుఫారములు అధ్యక్షునిపై తిరుపతి ఎస్.వి. ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపాల్ గారివద్దనుంచి పొందవచ్చును. ఇందుకుగాను రు. 0—50 పై. లకు తిరుపతి ఎస్. వి. ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాలుగారి పేర తిరుపతి పోస్టాఫీసువద్ద చెల్లింపబడునట్లు వ్రాయు చేయబడిన పోస్టలు ఆర్డరుకు తగినంత మొత్తము [అనగా 0—25 పై. లు] స్టాంపులు అంటించి, స్వంత అడ్రసు వ్రాసిన 9"×4" పైజు కవరును అభ్యర్థనతోచేర్చి పంపవలెను. లేదా రు. 0—50 పై. లు కాలేజి ఆఫీసులో నగదుగ చెల్లించవలెను.

దరఖాస్తులు తీసుకొనబడుటకు కడపటి తేదీ: 25—7—1966.

తిరుపతి, (సం) టి. దేవరాజులు,
14—7—1966 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

త్రివేండ్రంలో అమెరికా వ్యతిరేక ప్రదర్శన

త్రివేండ్రం, జూలై 20:—త్రివేండ్రంలో అమెరికన్ సాంస్కృతిక కేంద్రంముందు 30 మంది మితవాద కమ్యూనిస్టు వలంటీర్లు ప్రదర్శన జరిపారు.

తూచీ పార్లమెంటు సభ్యుడు శ్రీ పి. టి. పున్నూస్ ప్రదర్శకులకునాయకత్వంవహించారు.

శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ చవితి
1966 జూలై 21 గురువారం
శుద్ధ చవితి రా. 8—49 వరకు
పుబ్బ రా. 2—46 వరకు
వర్జ్యం: ప.12—19ము౹౹లు 1—46 వరకు

జగన్మాత ప్రేమ ప్రసారం

శ్రీ మాతాజీ సన్నిధిని నిశ్చలంగా ఇచ్చుకొనడం నేర్చితే దైవంకూడా నీకు తనను తాను వినిర్బంధంగా ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇది నీ అంతరంగంలో అనుభవానికి రాగల విషయం. అనగా జగన్మాత సాన్నిధ్యం నీ అస్తిత్వము, ప్రాణము, మనోమయ చేతనలలో నీకు స్ఫురిస్తుంది. నీ సర్వప్రకృతిని ఆమె దివ్యప్రకృతిగా రూపాంతరం చెందిస్తుంది. ఆమె దివ్యప్రేమ నిన్ను ఆవరించి, తనతోటలాడిస్తూ పరమ గమ్యానికి చేరుస్తుంది.

— శ్రీ అరవిందులు

ఆంధ్రప్రభ
1966 జూలై 21, గురువారం

ప్రభుత్వ వ్యయకర్తనం

రెవిన్యూ కాతాలోనూ, పెట్టుబడి కాతాలోనూ ఖర్చులు వెంటనే కొన్ని తగ్గించుకుంటూ పొదుపు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాలచేత కూడా ప్రారంభింపజెయ్యడం ముదావహం. ప్రధాని ఇందిరాగాంధి అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు కొన్ని చేయబడ్డాయి. ఇవి నిష్కర్షగా అమలు జరగడం ఎంత అవసరమో వేరుగ వివరించవలసిన పనిలేదు.

దేశంలోని ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టదశలో ఉన్నసంగతి ప్రభుత్వం అకస్మాత్తుగా రూపాయి మారకం విలువను తగ్గించవలసి రావడంబట్టే నిర్వివాదంగా రుజువవుతున్నది. కాని, ఆ ఒక్క చర్యతోనే మన ఆర్థిక పరిస్థితులు చక్కబడనేరవు. ఆర్థికాభ్యుదయానికి పరదేశాలపై ఆధారపడివుండే అవసరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ స్వయం సమృద్ధి లక్ష్యానికి దేశాన్ని చేర్చగల ఇతర చర్యలనేకం ఇంకా మనం తీసుకోవలసివున్నది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడమనేది వాటిలో అతి ముఖ్యమైనది.

ఆసేతు శీతాచలం దేశ ప్రజ అంతా ఈ పొదుపరితనాన్ని అవలంబించవలసినదే. అయితే అసలే అత్యల్పాదాయాలుగలవారు పొదుపు చేసేదేమిటి? విపరీతంగా పెరిగిపోతున్న ధరలు పొదుపరితనానికి వారికి అవకాశం ఇవ్వకపోగా, బ్రతకడ మెట్లనే సంకటావస్థలో వారిని పడవేస్తున్నవి. పోతే,పొదుపరితనం కొద్దిగానో గొప్పగానో చేయగలవారి విషయంలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తమ కొరకే కాక దేశ క్షేమం కొరకు కూడా పొదుపరితన మవలంబించడం అవసరం. వీలైనంతలో ప్రతివాడూ పొదుపుగా జీవించ నేర్చే పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ కొంత ఊపిరి త్రిప్పుకోగలిగేమాట నిశ్చయం.

అయితే, ఖర్చులు తగ్గించుకోండని, పొదుపు చేయండని ప్రజలకు ఉద్బోధచేసే ప్రభుత్వం మొదట తాను ఆ నియమాలను పాటించాలి. బడ్జెటులో వేర్వేరు పద్దుల పై విశృంఖలంగా ఖర్చులు పెట్టుతూ, ఆ ఖర్చులకుగాను పన్నులను అంతకంతకు పెంచుకుంటూపోయేప్రభుత్వానికి పొదుపును గురించి ప్రజల కుద్బోధచేసే అధికారం ఉండజాలదు. అంతే కాక, దేశంలో పెద్దయెత్తున ఖర్చులుచేసేవారిలో మొట్టమొదట లెక్కకు వచ్చేది ప్రభుత్వమే కనుక, ఈ వ్యయకర్తనం ప్రభుత్వంతో మొదట ప్రారంభంకావలసినదే.

బడ్జెటులో ఏర్పాటు చేయబడిన ఖర్చు అంచనాలను పంచవత్సరంమధ్యలో ఇప్పుడు తగ్గించడం కొంచెం కష్టంతో కూడినపనే. కాని, అట్లని ఈ బాధ్యతను వాయిదావెయ్యడానికి వీలులేదు. స్వల్ప ప్రమాణంలోనైనా ఇప్పుడు ప్రారంభించి తీరవలసినదే. అందులోనూ, ఇకమీదట పన్నులను హెచ్చించే అవకాశాలు బొత్తుగా వృధ్యమని స్పష్టంగా కనిపిస్తూవున్నప్పుడు పొదుపరితనాన్ని ఇప్పటి నుంచీ కొంత అలవాటు చేసుకోకపోతే ఎలాగు? ఇది ఏమాత్రమూ జాగుచేయవలసిన విషయం కాదు.

రెవిన్యూ కాతాలో మూడు శాతం, పెట్టుబడికాతాలో అయిదు శాతం ఖర్చు తగ్గించుకోడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంకల్పించిందని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి తెలియజేశారు. ఈ వ్యయకర్తనం మూలంగా రెవిన్యూ కాతాలో రు. 72 కోట్లు, పెట్టుబడి కాతాలో రు. 115 కోట్లు కలిసిరాగలదని అంచనా వేయబడింది. ఇదిగాక, వేర్వేరుమంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్నిప్రత్యేకమైన ఖర్చుల తగ్గింపుకు కూడా గట్టి ప్రయత్నం చేయ నిశ్చయించారు.

ఈవిధమైన తగ్గింపులకు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సుముఖంగానే ఉన్నందున, ఈ సమష్టి ప్రయత్నమంతా దేశంలో పొదుపరితనానికి కొంత అనుకూల వాతావరణాన్నే సృష్టించేయగలదనడానికి సందేహంలేదు. సిబ్బందిని తెగగోసి పొదుపు చేయడం మాత్రం మంచిది కాదు. దాని వలన విషమ పరిణామా లనేకం ఏర్పడుతాయి. క్రొత్త సిబ్బందిని చేర్చుకొనడంలో ఇకమీద జాగరూకత అవసరం. ప్రభుత్వం ఈవిధానాన్నే అవలంబించ దలచినట్టు చెప్పబడుతున్నది గాని, ఆచరణలో ఇది ఎట్టి రూపం గైకొంటుందో చూడాలి.

కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలుగాని పెక్కు ఖర్చులను నిర్లక్ష్యంగా చెయ్యడానికి ఇదివరలో అలవాటుపడివున్నందున అందు జాగరూకతవహించేపక్షంలో ప్రభుత్వ లక్ష్యం చాలవరకు నెరవేరగలదనే ఆశించవచ్చు. ఈ వ్యయకర్తన సంరంభంలో ప్రజాభ్యుదయ సాధకమైన ముఖ్యకార్యక్రమా లేవీ కోతపడకుండ వుండాలనేదే మనం కోరుకోవలసినది.

యాంగ్ స్టీ నదిలో మావో ఈత

టోకియో, జూలై 20:— చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావోసేటుంగ్ గత శనివారం ఈతకు వెళ్ళారని గత వారాంతంలో ఆయనను కలుసుకొన్న జపాన్ రచయితల బృందంఒకటి తెలిపింది.

మావో ఈ మధ్య ప్రజలకు కనుపించకముందు కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింపుంది.

పెకింగ్ నుంచి గతరాత్రే ఇక్కడకు తిరిగివచ్చిన ఒక జపాన్ రచయిత మావోను తాము ఆదివారం కలుసుకున్నామని అప్పుడాయన చాలా ఆరోగ్యంగావున్నారనిచెప్పారు.

తాను యాంగ్సీనదిపై పెద్ద ఈత పోటీసమావేశానికి వెళ్ళగా, మావో కొంచెంసేపు మాత్రం ఈత కొట్టారనిఆయన చెప్పారు.

ఆసియా శాంతి సాధనలో అమెరికా ఒంటరితనం

యూరోపియన్ అభిప్రాయవేత్తలలో ప్రెసిడెంట్ జాన్సన్ కు ఇద్దరు ముఖ్య అభిమానులు ఉన్నారు. చాన్సలర్ కోన్రాడ్ ఏర్హార్డ్ ఒకరు, బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ ఒకరు.

ఇద్దరు మిత్రులు

ఈ ఇద్దరికీ ఆగ్నేయ ఆసియా యుద్ధం అతితీవ్ర భయంకరరూపాలు తాల్చుస్తు సమయంలో తమ తమ దేశాలలో తలెత్తిన క్లిష్టసమస్యలను ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడింది. అయితే ఉభయ సన్నివేశాలకూ అనుబంధం లేకపోలేదు.

ఉత్తర రైన్, వెస్టుఫాలియారాష్ట్రంలో జరిగిన ఎన్నికలు చాన్సలర్ ఎర్హార్డ్ క్రిస్టియన్ డెమోక్రాట్లకు నష్టం కలిగించింది. ఆ విభిన్న బ్రాండు వర్గానికి చెందిన సోషల్ డెమోక్రాట్లు విజయం సంపాదించారు. ఈ ఫలితాలకు దేశంలో బొగ్గు పరిస్థితులవల్ల ఏర్పడిన సమస్యలు కొంతవరకు కారణమైనా—సోషల్ డెమోక్రాట్లు తూర్పుజర్మన్ డెమోక్రాట్లతో మాటకలుపడానికి ప్రయత్నించడం ముఖ్యకారణమైంది.

దేశీయ విధానాలలో పాత పద్ధతి అనుసరించినా, సోషల్ డెమోక్రాట్లు లాగా డిటెంట్ పాలసిని అభిమానించినప్పటికీ డెమోక్రాట్లకు కూడా ఒకసీటు వచ్చిందనే సత్యం పై విషయాన్ని సమర్థిస్తోంది.

ప్రవచ్ఛన్నయుద్ధంలోని ఉద్రిక్తతను అణచివేయడంద్వారా పునరైక్యత సాధించదలచిన పశ్చిమ జర్మనుల భావాలకు క్రిస్టియన్ డెమోక్రాట్లు ప్రతినిధులుగా నిలువలేకపోతున్నారు.

ఎర్హార్డుకు గడ్డురోజులు

వైట్ హౌస్ సభాయంవల్లగాని, స్టేటు డిపార్టుమెంటుదోహదంవల్లగాని వాషింగ్టన్ లోని పెద్దలతో కల్పించుకొన్న పొత్తువల్లగాని, ఎర్హార్డుకు చెప్పుకోతగ్గంత లాభమేమీ కలుగలేదు. ఈ అమెరికన్ పెద్దలే యూరప్ ను సోవియట్ యూనియన్, ఫ్రాన్సుల ప్రాబల్యం నుంచి తప్పించడానికి పశ్చిమ జర్మనులే కారణమని గర్వంతో వ్యాఖ్యానించారు.

జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్ తో క్రిస్టియన్ డెమోక్రాట్ల ఆధిపత్యం తగ్గిపోతే యూరప్

వాల్టర్ లిప్ మన్

వ్యవహారాల ప్రగతిలో చెప్పుకోతగ్గ మార్పు ఏర్పడితీరుతుంది.

ఇదివరలో అట్లాంటిక్ పరిధిలో ఆలోచన్నప్పడు పశ్చిమ జర్మనులు—ఇప్పుడు యూరప్ దేశంపై పు మాపు మరల్చుకున్నారు.

బ్రిటన్ విషయంలోకి పోతే — పౌండు స్టెర్లింగు విషయంలో అలజడి బయలుదేరింది. స్టెర్లింగ్ విలువ తగ్గించే సూచనలు కూడా కనుపిస్తున్నాయి. విల్సన్ ప్రభుత్వం రాగానే పౌండు స్టెర్లింగ్ విలువ తగ్గించమని, ప్రస్తుతంఉన్న మారకపురేటునే అమలులో వుంచుతామనీ చేసిన ప్రకటనలు చారిత్రాత్మకంగా నిలిచినాయి. అంటే విదేశవిధానరీత్యా వాషింగ్టన్ కులోబడివుండటమనే అర్థం. అమెరికా ప్రభుత్వం ఆసియాలో 'ధర్మయుద్ధం' ప్రారంభం చేయడంతో సూయజ్ తూర్పు జిల్లాల విధానం అవలంబించడమనే దృష్టితో విల్సన్ ప్రభుత్వం యూరప్ వ్యవహారాల పైన ఆశలను తగ్గించుకోవడం,దాని ద్వారా కామన్ మార్కెట్ తో ప్రవేశం దుర్భరమవడం తటస్థించింది.

విల్సన్ కు విషమసమస్యలు

అసలు విధానమే చాలా గందరగోళస్థితిలో వుంది. సూయజ్ కు తూర్పున బ్రిటిష్ ప్రభుత్వం పలుకుబడి చెప్పినది, ప్రతిదానికి అమెరికామీద ఆధారపడవలసి వస్తోంది. సూయజ్ కు పడమరప్రాంతంరాజ్యంగా భావించబడుతోంది. యూరప్ లో తిరిగి ప్రతిభా ప్రాబల్యం సంపాదించాలంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి.

ప్రపంచ భవిష్యత్తు, శాంతి భవిష్యత్తు ఆసియా ఖండంమీద ఆధారపడివున్నాయని వాషింగ్టన్ తో బ్యాండగానం ఒక పక్క వినిపిస్తున్నా మనం ఏకాకులమైపోయే స్థితి ఎక్కువవుతోంది.

ఆసియాలో విజయంపొందాలని ఎన్నోప్రయత్నాలు యూరప్ లో మన పలుకుబడి క్షీణదశలో పడింది. అంటే ప్రపంచంలో గల పెద్ద రాజ్యాలు సోవియట్ యూనియన్ సహా—ఒక్క ఇంగ్లాండు మినహా—అన్నీ యూరప్ లోనే వున్నాయి.

జాన్సన్ కు ప్రశ్న

తానే ప్రపంచ శాంతి స్వాతంత్ర్యాలకు రక్షకుడైతే తనతోపాటు నిలిచే గొప్పరాజ్యం మరొకటి ఎందుకు లేదని ప్రెసిడెంట్ జాన్సన్ ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాడా!

అమెరికనులు తాము ధర్మప్రియులమని చెప్పుకున్నకొద్దీ వారికి 'ఏకాకితనం' ఎక్కువగా ప్రాప్తిస్తోంది.

జాతీయాభివృద్ధి కృషిలో ఎదురౌతున్న చిక్కులు

ప్రజలకు వివరించవలసినదిగా రాష్ట్రసమాచార శాఖ మంత్రులకు శ్రీ రాజ్ బహదూర్ సూచన

న్యూఢిల్లీ, జూలై 20:—జాతీయాభివృద్ధి కార్యక్రమాల విషయాలలో ప్రస్తుతం ఎదురౌతున్నచిక్కులనుగురించి ప్రజలకు వివరిస్తూ, ఆ చిక్కులను అధిగమించిదేశం స్వయంశక్తిపై ఆధారపడగలదనే విశ్వాసాన్ని వారికి కలిగించవలసినదిగా కేంద్ర సమాచార బ్రాడ్కాస్టింగ్ శాఖామంత్రి శ్రీ రాజ్ బహదూర్ నేడురాష్ట్ర సమాచారశాఖా మంత్రులను కోరారు.

నేడు యిక్కడ ప్రారంభమైన రాష్ట్ర సమాచార మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంలోనే ఆయన పైవిధంగా అన్నారు.

స్వాతంత్ర్యసిద్ధికి పిమ్మట దేశం యిప్పుడు అతిక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, మూడు ప్రణాళికల కాలంలోను సాధించబడిన విజయాలను క్రిందటి సంవత్సరపు అనావృష్టి ఫలితంగా ప్రస్తుతంలో ఏర్పడివున్న చిక్కుల దృష్ట్యా ప్రజల దృష్టిలో లెక్కకు రాకుండా పోయేప్రమాదంఏర్పడివున్నదనీ ఆయనఅన్నారు.

దేశం పురోగమించడానికిఅవసరమైన ఈఆర్థిక సంస్కరణను సక్రమంగా అవగాహన చేసుకొని వ్యవహరించవలసిన ఆవశ్యకతను ప్రభుత్వం వివరిస్తూ వచ్చిందని శ్రీ రాజ్ బహదూర్ అన్నారు.

ఆకాశవాణి కార్యక్రమాలు

ఆకాశవాణి కార్యక్రమాలు, ముఖ్యంగా పట్టణాలలోని శ్రోతలకు మాత్రమే ఉద్దేశించబడినవని, గ్రామీణ శ్రోతలకోసం పరికేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించబడినవని శ్రీ రాజ్ బహదూర్ అన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి సమాచారశాఖామంత్రిగా వున్నప్పుడు చేసిన మార్పులవల్ల ఆకాశవాణిలో ప్రసంగాలు, చర్చలు వెనుకటి కంటే యిప్పుడు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్నవన్నారు.

మొత్తం మీద ఆకాశవాణి కార్యక్రమాలు దేశంలో అధిక సంఖ్యాకులు వినే అవకాశాలు హెచ్చించబడినవన్నారు.

వివిధభారతి వేవ్ ప్రసారాలు దేశంలో నూటికి 70 శాతం ప్రజలకు వినిపిస్తున్నవని, బొంబాయి,ఢిల్లీ, మద్రాసులనుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు యింకమించి రోజంతా వినిపిస్తూనే వున్నాయనీ ఆయన అన్నారు.

రూపాయి విలువ తగ్గింపును గురించిన విద్యయాన్ని గురించి ప్రభుత్వం ముందుగా వెల్లడించక పోయినప్పటికీ ఆతర్వాత రూపాయి విలువ తగ్గించవలసిన అవసరాన్ని, అభ్యుదయ పథంలో

రామదాసు ధ్యానమందిరం పని ప్రారంభం

దేవాదాయ కమిషనర్ తనిఖీ

భద్రాచలం, జూలై 20:— భద్రాచలంలోని 'రామదాసు ధ్యానమందిరం' నిర్మాణం పని తిరిగి యిటీవల ప్రారంభమైంది. గత పక్షంరోజులుగా పని చురుకుగా జరుగుచున్నది. శ్రీ జి. నారాయణసెట్టి [కమిషనర్], శ్రీ వెంకటరాజు [డిప్యూటీకమిషనర్] వెంటరాగా నిర్మాణం పనిని తనిఖీచేశారు.

ఈ సందర్భంలో ఆంధ్రప్రభ విలేఖరితో ఆయన మాట్లాడుతూ "రామదాసు ధ్యానమందిరం" పని చురుకుగా జరుగుచున్నదని, రానున్న శ్రీరామనవమినాటికి పూర్తికాగలదని తెలియచేశారు. రానున్న శ్రీరామనవమే బ్రహ్మోత్సవమని, అనాటికి భద్రాద్రి శ్రీ రామాలయం అతి సుందరంగాపూర్తికాగలదని కూడాఆయన అన్నారు.

"రామదాసు ధ్యానమందిరం" నిర్మాణానికి సుమారు రు. 2లక్షలు అంచనావేయబడిందని, 'ఆంధ్రప్రభ' ఈ సొమ్ము వసూలుచేసి ఇచ్చినదని, 1962లో రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ మందిరానికి శంకుస్థాపనచేశారని మా పాఠకులకు విదితమే. [మ.వి]

సభలు-సమావేశాలు

శ్రీకాకుళంజిల్లా చీపురుపల్లిలో జూలై 21వ మధ్యాహ్నం 1 గంటకుఆయుర్వేద ప్రచార సభ జరుగును. శాసనసభ్యుడు శ్రీ యస్. జగన్నాథం, శాసనమండలి సభ్యుడు శ్రీ వి. జి.యం. నరసింగరావు, కోటబొమ్మాళి సమితి ప్రెసిడెంటు శ్రీ పి. చిన్నికృష్ణనాయుడు, నరసన్నపేట సమితి ప్రెసిడెంటు శ్రీ సీనన్నాయుడు, కవి రాజ్ యు. ఎస్. సూహాన్ ప్రభృతులుపాల్గొంటారు.

* * *

[illegible] హాల్ లో జూలై 22 వ తేదీ శుక్రవారం సాయంత్రం [illegible] ప్రదర్శనం జరుగుతుంది.

ఇండియా, ఇండొనీసియాల మధ్య త్వరలో సత్సంబంధాలు

—శ్రీ మాలిక్ ప్రకటన

జకార్తా, జూలై 20:— ఇండియా, ఇండొనీసియాలమధ్య మామూలుగా సత్సంబంధాలు అతిత్వరలో పునరుద్ధరింపబడగలవని ఇండొనీసియా విదేశాంగమంత్రి శ్రీ ఆడం మాలిక్ నిన్న యిక్కడ ప్రకటించారు.

ఇటీవల ఇండొనీసియాలో జరిగిన సంఘటనలవల్ల నష్టపోయినవారికి ఇండియా కానుకగా పంపిన వస్త్రాలు, మందులు, ఉప్పును స్వీకరిస్తూ, ఆయన ఈ విషయం చెప్పారు.

సీటిని భారత రాయబారి శ్రీ పి. రత్నం ఆయనకు అందజేశారు. స్వదేశంలో ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియా ఇండొనీసియాకు ఇట్టి సహాయం చేయడం వల్ల తాము ఇండియాకు ఎంతో రుణపడివున్నామని శ్రీ మాలిక్ అన్నారు.

ఇండియా సందర్శించే విషయం గురించి శ్రీ మాలిక్ ను విలేఖరులు అడుగగా, ఆయన భారత రాయబారిని చూపారు. అందుకు భారత రాయబారి "ఇండొనీసియా విదేశాంగమంత్రిని సాధ్యమైతే ఇండియా రేపే ఆహ్వానిస్తుంది" అన్నారు.

శ్రీ మాలిక్ ఈ వెంటనే మాస్కో వెడుతూ ఇండియాను దర్శించవలసిఉంది. కాని, ఇండొనీసియా మాజీన ప్రభుత్వం ఏర్పాటు సమస్య దృష్ట్యా ఆయన పర్యటన కార్యక్రమాల్ని రద్దు అయింది.

నాయకుల సమైక్యతను ప్రజలు బలపర్చాలి

శ్రీ రఘురామయ్య విజ్ఞప్తి

ఒంగోలు, జూలై 20:—"నేటి దేశపరిస్థితులను అర్థంచేసుకొని, కాంగ్రెసు మూల సిద్ధాంతానికి ప్రమాదంవచ్చే పరిస్థితినుండి దేశాన్ని రక్షించటానికి శ్రీయుతులు సంజీవ రెడ్డి, సంజీవయ్య గారలు తమ విభేదాలు మానుకొని ఒక సయోధ్యత ఏర్పాటు చేసుకున్నారని, ఈ సయోధ్యతకు ఆంధ్రలో ప్రజలు స్వాగతమిచ్చి, తమ సంతోషాన్ని వెలిబుచ్చుతూ కాంగ్రెసు మహాసంస్థలో చేరటానికి ప్రజలువస్తున్నారని, యీరాజీ సమైక్యతకు దారితీస్తుందని, ఇందులో శ్రీ బ్రహ్మానందరెడ్డి, నారపరెడ్డి గారలుకూడ రావచ్చునని, ప్రజానీకం అంతా బలపరిస్తే దేశంలో యింకోపార్టీ వుండదని" కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య జూలై 17న స్థానిక వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ లో జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ అన్నారు.

మంత్రి శ్రీ రఘురామయ్య యింకా ప్రసంగిస్తూ, కాంగ్రెసులో స్థానంలేక ప్రజలుయితర పార్టీలలో చేరారని, కాంగ్రెసులో స్థానంవుంటే 3 కోట్ల మందికాంగ్రెసులోచేరుతారని, దౌర్జన్యంచేసే రోజులు, అణిచిపెట్టేరోజులుపోయాయని, బెదిరగొట్టితే బెదిరేజనంలేరని, యువకులందరూ కాంగ్రెసులో చేరాలని పురూత లాగుచున్నారని కూడా అన్నారు.

శ్రీ సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం యీరాజీ జరగలేదని, యం. యల్.సి. లేని వారికి మొట్టమొదట యం. యల్. సి.తర్వాత మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి కావాలని, 50వేలు అంచంటేసుకొనేవాడికి కావలసింది60 వేలు గాని, అయిదు రూపాయలు కాదని, అసలు సంజీవరెడ్డిగారికి ముఖ్యమంత్రికావాలని ఎందుకుఅనుకోవాలో అర్థంకావటంలేదని, ఆంధ్రలో పరిస్థితులు అవగాహన చేసుకొన్న తర్వాతనే అందరు కలసిపోదామనే సదుద్దేశ్యముతోనే యీసమైక్యత ఏర్పాటు చెయ్యబడిందని, సంజీవరెడ్డిగారికి తనకు విభేదాలున్నాయనిఅనుకుంటారేగాని, తనకు సంజీవరెడ్డిగారికి ఎంత స్నేహమున్నదో ప్రజలకు తెలియదని, తాము ఉభయులు, ఓరంగజేబువలెగాక ఒకే స్థాయిలో వ్యవహరించుకుంటామని శ్రీ రఘురామయ్య చెప్తుతూ, ప్రజలందరు యీసమైక్యత,సయోధ్యను బలపరచవలెనని విజ్ఞప్తి చేశారు.

శ్రీ మండవ వెంకటరాజు మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో జరుగుచున్న అక్రమాలను నిశితంగా విమర్శించి, కాంగ్రెసులో అన్ని వర్గాలవారికి ప్రాతినిధ్యం వుండేటట్లు అంతఃశ్రుతిమార్చాలు చేయునట్లు సయోధ్యను బలపరచి కాంగ్రెసును పటిష్టం చెయ్యవలసిందిగాకోరారు.

అనంతరం శ్రీయుతులు పరుచూరి పట్టాభిరామయ్య, దండురామకృష్ణారెడ్డి, వసంతనేని పెంటయ్య, ప్రగడకోటయ్య, పుతుంబాక శ్రీరాములు, గుండ్లపల్లి ఆదినారాయణ, వి.వి.కేశవరావు ప్రసంగించిన తదుపరి శ్రీ బాచిన సుబ్బారావు వందన సమర్పణ గావించారు.

శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ సభకధ్యక్షత వహించారు. [మా. వి.]

చిత్తూరు, కడపజిల్లాలను అభివృద్ధిపర్చాలి

ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని శ్రీ రంగా విజ్ఞప్తి

రాజుపేట,[పలమనేరు] జూలై 20:— ఇటీవల జరిగిన ఆంధ్రమంత్రుల పోర్టు ఫోలియోల మార్పులపై స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి. రంగా ఒక వ్యాఖ్య చేస్తూ—గత ఆరునెలలుగా మూఠా రాజకీయాలలో మునిగితేలుతున్న ఆహారశాఖమంత్రి గూడా పోర్టు ఫోలియోలో అతి ముఖ్యమైన ఆహార, యిరిగేషన్ శాఖలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టడమనేదిసమంజసంగానేవున్నదని, కానీ, ముఖ్యమంత్రికూడా మూఠా రాజకీయాలలో మునిగితేలుతున్నందువల్ల, తాను చేపట్టిన ముఖ్య శాఖలను మరొకరికి ఒప్పగించ కుండా తానే నిర్వహించడం అసమంజసంగా వున్నదని, చిరకాలంగా క్షామ బాధకు గురి అవుతున్న వెనుక ప్రాంతాలైన చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, తెలంగాణా ప్రాంతాల క్షేమాన్ని ఎవరైతే కోరుతారో వారికి, ఆ శాఖలను సమర్థంగా నిర్వహించే విధంగా ఒప్పగించి నట్లయితే బావుండేదని అన్నారు. నాల్గు నెలల క్రిందట చేసిన వాగ్దానంప్రకారం చిన్ననీటివసరుల ద్వారా చిత్తూరు ప్రజల జీవితం అభివృద్ధి పర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాలోని ప్రజలకు త్రాగేటందుకు నీరు, పశువులకు మేత కరువైనదని, బావులన్నీ ఎండిపోయాయని శ్రీ రంగా అన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక వెయ్యి గొట్టపుబావులు వెయ్యడానికి వ్యవసాయానికి, త్రాగేటందుకు నీటి సౌకర్యం కల్పించడానికి ముఖ్యమంత్రి సత్వరచర్యలు గైకొనాలని శ్రీ రంగా విజ్ఞప్తిచేశారు. విద్యుచ్ఛక్తి కూడా ఈ జిల్లాలో చాలా స్వల్పంగా సరఫరా అవుతున్నదని, ఈ రోపిప్పి తీర్చి, ఈ జిల్లాకు త్వరితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన కోరారు. అనేక దశాబ్దాలుగా ఆంధ్రలో చిత్తూరుజిల్లా అనేక విషయాలలో వెనుకబడివున్నదని, ఈ జిల్లాలో గొట్టపుబావులు గానీ, చిన్న నీటి వనరులుగానీ, విద్యుచ్ఛక్తి సరఫరాగానీ, వ్యవసాయం నిమిత్తం పనికివచ్చే జలాధారాలు గానీ లేవని శ్రీ రంగా అన్నారు. చిత్తూరు, కడప జిల్లాల సౌకర్యాలకు సత్వరమే ముఖ్యమంత్రి శ్రద్ధ గైకొని, బాధ్యతవహించి అక్కడి అవసరాలకు, వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలకు పనికివచ్చే వసతులను కల్పించగలరని తాను ఆశిస్తున్నానని శ్రీ ఎన్. జి. రంగా అన్నారు.

గ్రహబలం

22-7-66 శుక్రవారం

ఎల్లుండి దీర్ఘప్రయాణాలకు కూడదు. ఉదయము: నృత్య నాట్యగీతావాయిద్యాదిపరిశ్రమలకు, ప్రదర్శనలకు మంచిది. సాయంత్రం వ్యాపార వ్యవహారసంబంధమైన పనులకు, ప్రయాణాలకు, అధికారుల సందర్శించుటకు, క్రొత్తవారితోపొత్తుకు, కాంట్రాక్టు ఎగ్రిమెంట్లు వంటి పనులకు అనుకూలం.

మేషం: పరీక్షవంటి సంఘటనలను ధైర్యంగా యెదుర్కొని శత్రువ్యవహారిక విషయాలలో జయం సాధించకలుగుతారు. సమయంలో మాట సహాయం, ధనసహాయంకూడా లభించి గౌరవము, ఘనత దక్కుతుంది.

వృషభం: మనసు పరిపరివిధాలపోతూఉంటుంది. వృత్తికి సంబంధించినబాధ్యతలనుమాత్రం ఏదో విధంగా ముగించుకొని బయట పడ కలుగుతారు. కుటుంబ విషయాలలో సామాన్య ఇబ్బందులను పెద్దవిగా జేసి యోచించవదు.

మిథునం: ఎంత నిగ్రహించుకున్నా ఏదో ఒక సందర్భంగా తొందరపాటు సంభవిస్తుంది. వృథాకలహాలు, ఖర్చులు సంభవిస్తవి.వృత్తి మార ముఖ్యముగా విశేషత కనుపించదు.

కర్కాటకం: శుభవార్తలంది వ్యవస్థతచిక్కుతుంది. వృత్తిఉద్యమాభివృద్ధి గార్హి అవసరములగు సన్నాహాలు, సదుపాయాలు సమకూరుతవి. బంధుమిత్రులతో, విందు వినోదాలతో సుఖంగా కాలం సాగిపోతుంది.

సింహం: నిరాధారంగా నిందలుమోపి వాదాలకు దిగేవా రుంటారు. తొందరపడతాను సమయము కాదు. వృత్తి వ్యాపార కార్యక్రమాల సంతృప్తికరంగా సాగవు. కొంచెం శ్రమతో ధనసంబంధమైన తొందరలను సమర్థించుకోకలుగుతారు.

కన్య: పూనుకుంటే కాని పనులు కావు. కోరిన చోట పలుకుబడి, ఆత్మసిద్ధి, గౌరవ,ధనలాభములు సమకూరుతవి.బంధుమిత్రులతో సుఖంగా కాలం సాగిపోతుంది.

తుల: [illegible] వద్దు. వృత్తిలో కార్యభారం పెరిగిపోతుంది. కుటుంబ విషయాలలో సంబంధమైన ప్రత్యేక అవసరాలు వచ్చు.

వృశ్చికం: వృత్తికి సంబంధించిన పనుల ప్రయత్నాలలో ప్రయోజనం, గౌరవం సమకూరుతాయి. [illegible]

ధనుస్సు: [illegible] దారికితెచ్చి కొంత ప్రయోజనం సాధి[illegible] అధికారుల మెప్పు లభిస్తుంది. [illegible] గౌరవ ధనలాభములు లభిస్తవి.

మకరం: వృత్తిలో యేర్పడిన [illegible] ధనసంబంధమైన తొందరలను [illegible] ప్రయాణ [illegible] నెరవేరుతవి.

కుంభం: [illegible] లేనిపోని శ్రమకు కొనితెచ్చుకోవద్దు. వ్యాపార, ధనాదాయ మార్గాలలో [illegible] అనుకూలించే దినం కాదు. [illegible]

మీనం: వ్యాపార, వ్యవహారాల్లో [illegible] విశ్రాంతి లభిస్తవి. గౌరవ ధనలాభ [illegible] బంధుమిత్రుల ఆదరణ లభిస్తవి. [illegible]

లేఖలు

ఆర్. టి. సి. బస్సులు-లైసెన్సు కూలీలు

అయ్యా, నేడు ఆర్. టి. సి. బస్సుల స్టేషనులలో—పదిహేనులలో మామూలుమనుష్యులు ప్రయాణించేటప్పుడు మిక్కిలి కష్టమౌతున్నది. ఎక్కించుటలో, దించుటలో ఒక్కొక్కసారి సామాన్లు గల్లంతగుటయు జరుగుచున్నది. ప్రయాణికుల వెనుక వికాలారుకే కూలీలు తమయిష్టంవచ్చినటుల రుసుము వసూలుచేయుచున్నారు. ప్రయాణంచిన మరుగున, భయపడి, అమాయకులైనవాళ్ళు పసిబిడ్డ తల్లులు ఏమియుమాటాడలేక అడిగినంతడబ్బు వృథాగా యిచ్చివేయుచున్నారు. కాబట్టి ఆర్. టి. సి. అధికారు లిందలి యథార్థమును గమనించి బరువుకు తగినంతకూలి నిర్ణయము, కట్టుదిట్టముగాపించి, లైసెన్సు కూలీలవలన ప్రయాణికులకు న్యాయం జరుగునట్లు తీసుకోవలసినదిగా కోరుచున్నాను.

నందివెలుగు వెంకటేశ్వర్లు, [illegible].

ప్రయివేట్ పరీక్షల ఎగ్జామినేషన్ ఫీజు పెంచడం అసమంజసం

అయ్యా, ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ప్రైవేట్ పరీక్షల ఎగ్జామినేషన్ఫీజును 50 రూపాయలనుంచి 75 రూపాయల వరకు మార్పుచేస్తూ ఇటీవలచేసిన నిర్ణయం సమంజసంగాలేదు. పేద, మధ్యతరగతి ప్రజలు తమ బిడ్డలకు 50 రూపాయలే చెల్లించుకోలేని పరిస్థితులలో ఉండగా, ఈ హెచ్చింపు అర్థరహితం.

ఆంధ్రప్రజల పేదరికాన్ని, ప్రస్తుత ఆర్థిక ధరలను దృష్టిలోపెట్టుకొని ఎప్పటి పరీక్షా ఫీజు 50 రూపాయలుగానే ఉంచవలసినదిగా ఆంధ్ర విశ్వవిద్యాలయాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

బుద్ధవరపు సూర్యనారాయణమూర్తి, రాజమండ్రి.

మార్కాపురం నీటిసరఫరా స్కీము

అయ్యా,

మార్కాపురంలో నీటియిద్దడి చాలా తీవ్రరూపముదాల్చి, రాత్రింబగళ్ళు నీటికొరకు చాలా అవస్థలుపడుచున్నారు. మార్కాపురం మునిసిపాలిటీకాకముందేపంచాయతీబోర్డువారి కృషిఫలితముగా ప్రభుత్వంవారురెండులక్షలరూపాయల వ్యయంతో "మార్కాపురం నీటిసరఫరాస్కీము" మంజూరు చేసి, అందుకు గాను 20 వేలరూపాయలు 3 సంవత్సరముల క్రిందట మంజూరు కాబడినవి.

నీటి సరఫరాస్కీము అమలుజరిపించుటకు యెట్టిచర్యలు యెవరూ తీసుకోనుట లేదు. నాలుగు ఫర్లాంగుల దూరములోని గుండ్లకమ్మ నిరంతరము ప్రవహించుచుండును. గమకక్షంతట నైనా ప్రభుత్వంవారు తక్షణమే తగు చర్యతీసుకొని మార్కాపురం నీటి సరఫరా స్కీము వెంటనే అమలు జరిపించవలెనని మనవి చున్నాను.

సి. హెచ్. [illegible]

చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన రిబేటును వెంటనే

అయ్యా, గత 14, 15 మాసాలుగా ప్రభుత్వం చేనేత సహకారసంఘాలకు రిబేటు ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాథమిక చేనేత సంఘాలకు, రాష్ట్ర చేనేతసహకారసంఘానికి రిబేటుబాపతు రు.45లక్షలవరకు ప్రభుత్వం బకాయిపడింది. పెట్టుబడిలేక, నూలుదొరకక అనేక చేనేత సహకార సంఘాలు కార్మికులకు మజూరీలు యివ్వలేనిక్లిష్టస్థితిలో వున్నాయి. రాష్ట్రంలో ప్రధానచేనేత కేంద్రమైన మంగళగిరి, పెడన, పేటేరు చేనేత సొసైటీలకు సరుకునిలబడిపోయి చేనేత కార్మికులకు కూలీలు యివ్వలేనిసంకటస్థితిలోవున్నాం. ఫలితంగా చేనేత కార్మికులంత్రీ వనిరుద్యోగ సమస్యప్రమాదం ఏర్పడుతుంది. చేనేత శ్రమ ఎదుర్కొంటున్న యీక్లిష్టస్థితిని [illegible] కొత్తపారంభించారు. ఈ క్లిష్టపరిస్థితి చేనేత పరిశ్రమను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే నేటివరకూయివ్వవలసిన రిబేటు ఇవ్వాలి. చేనేత సొసైటీలలో నిలబడిన గుడ్డను కొనుగోలుచేయడానికి రాష్ట్ర సొసైటీకి రూ 20 లక్షల అప్పు ఇవ్వాలి.

కొత్తపాల సత్యనారాయణ [illegible]



244 మైళ్ల ఎత్తునుండి భూమండల దృశ్యం

జెమినీ-10 నుండి అమెరికన్ యాత్రికుడు కాలిన్స్ ఫొటోలు తీసిన వైనం

కేప్‌కెనడీ, జూలై 20:— అంతరిక్షంలో భూమికి చాల ఎత్తున విహరిస్తున్న అమెరికన్ రోదసీ యాత్రికులు రెండవ రాకెట్‌తో జెమినీ—10 అనుసంధానించే కార్యక్రమానికి ఉపక్రమించారు.

జంట యాత్రికులలో ఒకరైన మైకెల్ కాలిన్స్ జెమినీ—10 నుంచి బయటకు తల చేతులువుంచి ఒక గంటవరకు వినువీధి నుండి భూమండలాన్ని, మిలమిలా మెరిసిపోతున్న నక్షత్ర కాంతులను పరికించాడు.

మైకెల్ కాలిన్స్
వయస్సు 35

మైకెల్ కాలిన్స్ కెమెరాతో స్వేచ్ఛగా ఫొటోలను తీశాడు. కాలిన్స్ తల బయటికి వుంచినపుడు జెమినీ—10 వ్యోమనౌక నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నది.

దక్షిణ దిశగా అంతరిక్షంలో కనిపించే నక్షత్ర కాంతుల గుంపును కాలిన్స్ ఫొటో తీశాడు. ఆకసంలో దక్షిణదిశగా కనిపించే ఈ నక్షత్రాల గుంపును "దక్షిణాది శిలువ" అని ఖగోళ శాస్త్రజ్ఞులు పిలవడం పరిపాటి.

జెమినీ—10 కి తూర్పు దిశ భాగంగా మెరిసిపోతున్న ఒక వస్తువు తమకు గోచరిస్తున్నదని కాలిన్స్ భూమిక్రింద గల శాస్త్రజ్ఞులకు తెలియజేశాడు. బహుశా త్వరలోనే జెమినీ—10 వి అనుసంధించబోయే ఏజనా రాకెట్ — 8 కావచ్చునని కాలిన్స్ ఆ సందేశంలో పేర్కొన్నారు.

కాలిన్స్ చూసినది ఏజనా రాకెట్ అయి వున్న పక్షంలో అది జెమినీకి 1600 మైళ్ల దూరంలో భూమికి 244 మైళ్ల ఎత్తున పరిభ్రమణ మార్గంలో పయనిస్తూ వుండి వుంటుంది.

గత మార్చి నుండి ఏజనా రాకెట్ వర్తులాకార పరిధిలో పరిభ్రమిస్తూ జెమినీ—10 రాకకు ఎదురు చూస్తూ వుంది.

ఏజనా—8 రాకెట్‌తో అనుసంధాన కార్యక్రమం జయప్రదమయితే రోదసీయాన

జాన్. డబ్ల్యు. యంగ్
వయస్సు 35

చరిత్రలో మరొక రికార్డు సృష్టించినట్టు అవుతుంది. అంతరిక్షంలో రెండు రోజులలో రెండు రాకెట్లను కలుసుకోవడం భవిష్యత్తులో మానవుడు నిర్వహించనున్న రోదసీ యానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఏజనా —8 రాకెట్‌తో జెమినీ—10 ని పూర్తిగా అనుసంధానించడం జరుగకపోవచ్చునని తెలుస్తున్నది. నాలుగు నెలలుగా అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నందున ఉల్కాపాత రజాన్ని సేకరించిన పరికరాన్ని మైకెల్ కాలిన్స్ తొలగించి మరొక పరికరాన్ని అందులో అమర్చుతాడు.

మొత్తంమీద మూడు రోజులకాలంలోను 16 శాస్త్ర పరిశోధనలు సాగించవలసిన బాధ్యత జెమినీ—10 యాత్రికులపై ఉంది.

హైదరాబాద్‌లో కమ్యూనిస్టులప్రదర్శనలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 20:— ఉత్తర వియట్నాంలో అమెరికా బాంబులను వేయడం పట్ల నిరసన సూచకంగా ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ కేంద్రం సమీపంలో నేటిరాత్రి కొంతసేపుండి 'స్టేట్ యూనియన్ కార్మికుల [ఆంధ్రప్రదేశ్ యూనియన్ కాంగ్రెస్] ప్రదర్శన జరిపారు.

ఉస్మానియా ఎమ్.ఎస్.సి. ఎమ్.కామ్. ఫలితాలు

HYDERABAD, July 20

Following are the results of M.Com (final) and M.Sc. (previous) in Astronomy examinations held in April by Osmania University.

M.Com. (FINAL)

69 has passed in first division.

67 70 71 72 73 74 76 78 79 81 84 86 93 and 95 have passed in second division.

The results of roll numbers 68 and 92 will be announced later.

M.Sc. (PREVIOUS) ASTRONOMY

203 and 204.

The results of M.A. (previous) in Philosophy, Hindi, and M.A. (final) in Hindi and Telugu and M.Sc. (final) in Geology examinations in April which were not announced earlier are now released.

M.A. (PREVIOUS) PHILOSOPHY

84 has failed

M.A. (PREVIOUS) HINDI

592 597 623 625 have passed.

655 has failed.

The results of roll numbers 584 593 602 608 609 610 647 and 657 will be announced later

M.A. (FINAL) HINDI

1009 has passed in first division with distinction.

966 and 1024 have passed in second division.

The results of roll numbers 955 1022 1023 and 1040 will be announced later.

M.A. (FINAL) TELUGU

1059 passed in first division.

M.Sc. (FINAL) GEOLOGY

406 has passed in second division.

వాల్కాట్ కేసు విచారణ

జూలై 30 నుండి సెషన్సు కోర్టులో ప్రారంభం

మద్రాసు, జూలై 20:—సెషన్సుకోర్టులో విచారింపబడవలసిందిగా ఆదేశింపబడిన డానియల్ హియలీవాల్కాట్, జాన్ క్యాడిడాన్స్‌లు నేడు ప్రధాననగర సెషన్సు న్యాయమూర్తి శ్రీ ఎస్. గణేశన్ ముందు విడివిడిగా హాజరు పెట్టబడ్డారు.

తాముస్వయంగా న్యాయవాదులను పెట్టుకోసలేని పక్షంలో ప్రభుత్వమే న్యాయవాదులను ఏర్పాటుచేయగలదని న్యాయమూర్తి వారికి తెలియచేశారు. జూలై 30వ తేదీనుండి రోజూ విచారణ జరగగలదని, న్యాయవాదితో సంప్రతించిన అనంతరం తాము పరీక్షించదలచిన సాక్షుల జాబితాను సమర్పించవలసిందని న్యాయమూర్తి వారికి తెలియచేశారు.

తన కేసును బొంబాయికి మార్చవలసిందిగా తాను సుప్రీంకోర్టుకు పెట్టుకున్న దరఖాస్తు ఏమైనదని శ్రీ వాల్కాట్ అడిగారు. ఆదరఖాస్తు సక్రమ పద్ధతులద్వారాసుప్రీమ్‌కోర్టుకు పంపబడినదని ఆతనికి తెలియచేయడమైనది.

డాంజీ కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా

డిఫెన్స్ న్యాయవాది ఏర్పాటుకై బార్ అసోసియేషన్‌కు విజ్ఞప్తి

మద్రాసు, జూలై 20:— సెంట్రల్ జైలునుంచి పారిపోయత్నించిన జేన్‌క్లాడ్ డాంజీ కేసు విచారణను నేడు నగర ఐదవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ జె. హెచ్. ఉస్మాన్ అలీఖాన్ జూలై 23వ తేదీకి వాయిదావేశారు.

డాంజీ, వాల్కాట్‌లు మద్రాసు సెంట్రల్ జైలునుంచి గత జూన్ 24వ తేదీన పారిపోవ యత్నించారు.

డిఫెన్స్ న్యాయవాది నేర్పాటుచేసుకోడానికి వ్యవధికావాలని నిందితులు కోరినందున కేసును వాయిదా వేశారు.

తనతరపున వాదించడానికి ఒక అడ్వకేటును ఏర్పాటుచేయవలసిందని డాంజీ ఇక్కడి బార్ అసోసియేషన్‌ను కోరినట్లు తెలుస్తున్నది.

అమెరికా వైముఖ్యం

(1వ పేజీ తరువాయి)

ప్రస్తుతం ఉత్తర వియత్నాంపై సాగుతున్న విమాన దాడుల విషయంలో అమెరికా చెబుతున్న సంజాయిషీ యిది.

స్వర్గీయ లాల్‌బహదూర్‌శాస్త్రి విమాన దాడులను విరమించాలని ప్రతిపాదించినప్పుడు అమెరికాలో తీవ్ర విమర్శ చెలరేగింది. కాని, ఇదే ప్రతిపాదనను మరికొన్ని సూచనలతో కలిపి శ్రీమతి ఇందిరా గాంధి ప్రకటించినప్పటికీ అమెరికాలో గౌరవభావంతో వీటినిపరిశీలించడం జరుగుతున్నది.

భారత ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించినప్పటికీ, ఇండియా ఆశయాలను అర్థం చేసుకోవడం జరుగుతున్నది.

అమెరికన్ వైమానికుల వ్యవహారం

ప్రస్తుతం ఉత్తర వియత్నాం నిర్బంధంలో వున్న అమెరికన్ వైమానికులను యుద్ధ నేరస్తుల క్రింద పరిగణించి శిక్షించరాదని ఇండియా కూడా అభిప్రాయపడుతున్నది. వైమానికులపట్ల శ్రీమతి ఇందిరాగాంధి, కోసిగిన్‌తో సంభాషణల సమయంలో ఆందోళన ప్రకటించింది కూడా.

ఢిల్లీలోని ఉత్తర వియత్నాం దౌత్య ప్రతినిధులకు భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో ఆహార ధాన్యాల రవాణాపై నిషేధం

గజెట్ ప్రకటన

హైదరాబాద్, జూలై 20:— 1966 ఆంధ్రప్రదేశ్ రవాణా నిషేధ ఉత్తరువును ప్రభుత్వం గజెట్‌లో ప్రకటించింది. ఈ ఉత్తరువు రాష్ట్రాని కంతటికీ వర్తిస్తుంది. ఇది వెన్వెంటనే అమలులోనికి వచ్చినట్లు ప్రకటించబడింది.

ఈ ఉత్తరువు ప్రకారం ఒక బ్లాకునుండి మరొక బ్లాకుకు ఆహారధాన్యాలను రవాణా చేయకూడదు. ప్రభుత్వం, మిలిటరీ, ఒక వ్యక్తి స్వంతభూమిలో పండించుకున్న ధాన్యం, ఆహార వాణిజ్యసంస్థకు చెందిన సరుకులకే ఈ ఉత్తరువు వర్తించదు.

ఈ క్రిందివిధంగా ఆయా జిల్లాలను ఆయా బ్లాకులక్రింద విభజించడం జరిగింది. అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, చిత్తూర్, కర్నూలు, నెల్లూరు, కరీంనగర్, వరంగల్, జిల్లాలు ఒక బ్లాకు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిసి మరొక బ్లాకు. నల్గొండ, ఖమ్మంజిల్లాలు వేరొక బ్లాకు. గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప జిల్లాలు ఇంకొక బ్లాకు.

రిజర్వుబ్యాంకుఅప్పులు

[1 వ పేజీ తరువాయి]

ఒత్తిడులు రాకుండా చూడవలసిందిగా హెచ్చరించింది.

పరిపాలనలో సాధ్యమైనంత పొదుపరితనం చేయవలసిందిగా శ్రీ చౌధురి ముఖ్యమంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తున్నది. ఇలా చేయడం కనీసచర్యగా కేంద్ర ఆర్థికమంత్రి సూచించినట్లు కూడా తెలుస్తున్నది.

రాష్ట్రాల బడ్జెట్ పరిస్థితి ఓవర్‌డ్రాఫ్టుల మధ్య సంబంధంపై నిర్ణయం జరగాలి. ద్రవ్యోల్బణ ఒత్తిడులకు తావీయకుండా ఎంతవరకు ఓవర్ డ్రాఫ్టులను అనుమతించవచ్చు? రాష్ట్ర ఆర్థిక సాధన సంపత్తిని ఆధారం చేసుకుని ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకార యోగ్యమైన గరిష్ఠ శాతాన్ని నిర్ణయించే అవకాశం కలదు.

చాలా ప్రాజెక్టులకు ధనం సమకూర్చవలసి వస్తున్నదనీ, వాటికి సాధనసంపత్తిని చెల్లించవలసి వస్తున్నదనీ ఓవర్ డ్రాఫ్టులకు అలవాటుపడిన రాష్ట్రాలు వాదిస్తున్నవి. ఆహారోత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. నీటిపారుదలకు సంబంధించి రాష్ట్రాలు సూత్రాలు పాటించవలసి రావడం పేర్కొన్నట్లు తెలుస్తున్నది. రిజర్వుబ్యాంకునుంచి రాష్ట్రాలు తీసుకునే రుణాల సందర్భంలో సూత్రాలను అంటిపెట్టుకుని ఉండడం సాధ్యపడదని కనీసం ఒక ముఖ్యమంత్రి ప్రతిఘటించినట్లు తెలుస్తున్నది.

ఈ విషయం చర్చించి పరిష్కరించడానికి ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఇంకొకసారి చర్చలు జరిపే సూచన కలదని తెలియవచ్చింది.

జాతీయాభివృద్ధి మండలి ఆగస్టు నెలలో సమావేశం కానున్నది. ఈ సమస్యలపై మరొకసారి చర్చ ఆ సమావేశం జరిగేలోపే ముందు సాధ్యమవుతుంటున్నారు.

నందా విమర్శ

(1 వ పేజీ తరువాయి)

పని నిలిపివేయడం, దీర్ఘకాల శెలవు, ఉత్పత్తి దారులనుండి బలవంతంగా ఆహారధాన్యాలను స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలలో క్రమంగా పని జరుగకుండా అవరోధాలు కల్పించడం వంటి ప్రత్యక్ష చర్యలను ప్రోత్సహించవచ్చునని శ్రీ నందా సూచించారు.

విద్యార్థుల ఆందోళన, పశ్చిమబెంగాల్ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించవలసినదిగా ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించాలని శ్రీ నందా చెప్పారు.

అమెరికన్ ఖైదీలపై హనోయ్ వైఖరి

మానవ కారుణ్యదృష్టితో చూడగలమని హొ చి మిన్ హామీ

టోకియో, జూలై 20:— ఉత్తర వియత్నాం నిర్బంధంలోవున్న అమెరికన్ వైమానికుల పట్ల మానవ కారుణ్య దృష్టితో వ్యవహరించగలమని ప్రెసిడెంట్ హోచిమిన్ హామీ యిచ్చినట్లు వియత్నాం వార్తాసంస్థ ప్రకటించింది.

అమెరికన్ సోషలిస్టు నాయకుడు నార్మన్ థామస్ పంపిన సందేశానికి పంపిన సమాధానంలో హోచిమిన్ ఈ హామీ యిచ్చారు.

హోచిమిన్ సమాధానం పూర్తి వివరాలివి: "మీ సందేశానికి ధన్యవాదాలు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీల విషయంలో వియత్నాం ప్రజాస్వామిక రిపబ్లిక్ [ఉత్తర వియత్నాం] విధానం మానవ కారుణ్య దృష్టితో కూడుకున్నదను విషయంలో అనుమానం లేదు. ఆవిషయం మీకు తెలుసు."

నార్మన్ థామస్ హోచిమిన్‌కు పంపిన సందేశం వివరాలు ఏమిటో తెలియడంలేదు.

హనోయ్‌వద్ద మూడువిమానాల కూల్చివేత

హనోయ్, హైఫాంగ్ నగరాల సమీపంలో మరి మూడు అమెరికన్ విమానాలను రాకెట్లు, విమాన విధ్వంసక శతఘ్నుల సహాయంతో కూల్చివేయడం జరిగింది.

ఇంతవరకు వియత్నాం యుద్ధంలో 1222 అమెరికన్ విమానాలను నేల కూల్చివేయగలిగామని ఉత్తర వియత్నాం ప్రకటించింది.

ఏక్షణంలోనైనా చైనాసహాయం

హాంకాంగ్, జూలై 20:— అమెరికన్ దురాక్రమణదారులను వియత్నాం భూభాగం నుండి నిశ్శేషంగా తుడిచి పెట్టడానికి ఏక్షణంలో నయినా వియత్నాం ప్రజలకు చైనా తోడ్పడడానికి సిద్ధంగా వున్నదని చైనా సాయుధబలాల పత్రిక ప్రకటించింది.

పాక్షిక సైనిక సమీకరణకు ప్రెసిడెంట్ హోచిమిన్ జారీచేసిన ఉత్తరువును ప్రశంసిస్తూ ఆకసంనుండి సముద్ర మార్గంమీదుగా అమెరికా దాడులు సాగిస్తున్నందున, ఇతరులు భూభాగం మీదుగా వారిని త్రిప్పికొట్ట గలరని చైనీస్ పత్రిక హెచ్చరించింది.

'జమీందార్' చిత్రానికి 50 వేలు బహుమతి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 19:— రు 50 వేల మొత్తాన్ని, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన "జమీందార్" చిత్రానికి, "స్వస్తి పథకం" క్రింద ప్రభుత్వం బహుమతిగా ఒసగింది.

కడప జిల్లా గ్రామం కొట్లాటలో బాలిక మృతి

హైదరాబాద్, జూలై 20:— కడపజిల్లా దేవూరు గ్రామంలో ఈ నెల 18 వ తేదీన రెండుముఠాల మధ్య సంభవించిన కొట్లాటలో ఒక బాలిక మరణించింది. మరి ఇరువురు గాయపడ్డారు.

పోలీసులు కేసు రిజిస్టరుచేశారు.

రూపాయి విలువ తగ్గింపు పట్ల టి. టి. కె., మురార్జీల విమర్శ

కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ విధానానికి ఆర్థికమంత్రి సమర్థన

న్యూఢిల్లీ, జూలై 19 :— నేడిక్కడ జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశంలో రూపాయి మారకం రేటు తగ్గింపు, తత్ఫలితాలపై చర్చ జరిగిన సందర్భంగా శ్రీ టి. టి. కృష్ణమాచారి, శ్రీ మురార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

చర్చను ప్రారంభిస్తూ ఆర్థికపరిస్థితుల దృష్ట్యా మాత్రమే ప్రభుత్వం రూపాయి విలువ తగ్గించాలన్న నిర్ణయం గైకొన్నదన్నీ, అమెరికానుండికాని మరొకచోటనుండికాని ఏవిధమైన ఒత్తిడి రాలేదని ఆర్థికమంత్రి శ్రీ శచీంద్ర చౌధురి పేర్కొన్నారు.

శ్రీ కృష్ణమాచారి వ్యంగ్యం కల్పించుకొంటూ కోపోద్రిక్తతతో "రెండు సంవత్సరాలనుండి రూపాయి విలువ తగ్గించాలని నాపైనే అమెరికన్ ఒత్తిడి తీసుకువస్తుండగా ప్రభుత్వవాదం విశ్వసనీయం ఎలా అవుతుంది" అని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.

ఉదయం సమావేశంలో పాల్గొన్నవారందరూ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఆర్థిక మంత్రి శ్రీ చౌధురి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.

రూపాయి విలువ తగ్గించిన ఫలితంగా సంభవించగల పరిణామాల దృష్ట్యా తగిన చర్యలను గైకొనే విషయంలో ప్రభుత్వం ఇంకా అనిశ్చితవైఖరిని అవలంబిస్తున్నదని శ్రీ మురార్జీ దేశాయ్ విమర్శించారు.

విమర్శలను మాజీ రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ సమర్థించినప్పటికీ, వేతనాలను పెంచరాదన్న శ్రీ దేశాయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ధరల స్థిరీకరణ సాధ్యమైనప్పుడే వేతనాలు పెంచకుండా వుండడం న్యాయమన్న శ్రీ మీనన్ వాదనను మాజీ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ బలపరిచారు.

అవసరమైన విదేశీ సహాయాన్ని పొందడానికి ప్రభుత్వం గైకొన్న ఒక చర్య రూపాయి మారకం రేటు తగ్గింపు అని శ్రీ బిజూ పట్నాయక్ అభివర్ణించారు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రైల్వేశాఖ స్టేట్‌మంత్రి డాక్టర్ రామ్ సుభాగ్‌సింగ్ కూడా వ్యంగ్య ధోరణిలో విమర్శించారు.

ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి దాదాపు 45 నిమిషాలసేపు చేసిన ప్రసంగంలో ధరల స్థిరీకరణకు ప్రభుత్వం గైకొన్న చర్యలను, ఏ పరిస్థితులలో రూపాయి విలువ తగ్గించవలసి వచ్చినదీ వివరించారు.

ప్రభుత్వం ఇట్టి ప్రధాన నిర్ణయం గైకొనేముందు మాజీ ఆర్థిక మంత్రులను సంప్రతిస్తే బాగుండేదని, కనీసం కొంత ముందు ప్రతిపక్షనాయకులతో సంప్రతించినా బాగుండేదని శ్రీ దేశాయ్ పేర్కొన్నారు. ఆయన ఒక సందర్భంలో ఉద్రేకపూరితులై "ఈ నిర్ణయం ఫలితంగా రూపాయివిలువే కాదు — ప్రభుత్వంవిలువ, దేశ ప్రతిష్ఠ కూడా దిగజారిపోయింది" అని పేర్కొన్నారు.

వేతనాలలో మార్పుకూడదన్న ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు శ్రీ నందాను శ్రీ దేశాయ్ విమర్శించారు. అనంతరం శ్రీ మీనన్ దేశాయ్ ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించారు.

ప్రత్యేకాహ్వానంపై హాజరైన శ్రీ కృష్ణమాచారి ఆర్థిక విషయాలపై అమెరికా సలహాననుసరించి ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పశ్చిమనేపాల్‌లో భూకంపం

ఖాట్మండూ, జూలై 19 :— పశ్చిమ నేపాల్‌లోని భజంగ్ ప్రాంతం, జూలై 12 వ తేదీన తిరిగి భూకంపానికి గురియైనట్టు నేడిక్కడ తెలియజేయబడింది.

ఫ్రాన్స్‌చే మరొక అణ్వస్త్ర పరీక్ష

పారిస్, జూలై 19 :— ఫ్రాన్స్, నేడు దక్షిణపసిఫిక్ ప్రాంతంలో ఒక అణుబాంబును ప్రేల్చినట్లు ఇక్కడ ప్రకటించబడింది.

జూలై 2 న ఫ్రాన్స్ ప్రారంభించిన అణ్వస్త్ర పాటవ పరీక్షల పరంపరలో ఈ అణ్వస్త్ర పరీక్ష రెండవది.

రైలు ప్రయాణాల భద్రతకు చర్యలు

రైల్వే బోర్డు సూచనలు

న్యూఢిల్లీ, జూలై 20 :— రైలు ప్రయాణాలు భద్రంగా సాగడానికి వీలుగా రైల్వే బోర్డు కొన్ని నిర్దిష్ట చర్యలు గైకొన్నది. జూన్ 21, 22 తేదీలలో అన్ని జోనల్ రైల్వేల ఉన్నతాధికారులు చేసిన సిఫార్సుల ననుసరించి ఈ చర్యలు గైకొన్నారు.

అన్ని ప్రయాణీకుల రైలుబండ్లకు ఇంజను వెనకాల ఉక్కు బోగీలను తగిలించవలసిందని రైల్వేబోర్డు అన్ని రైల్వేజోన్‌లకు ఆదేశాలు పంపింది. ఇందువల్ల ప్రయాణీకుల బోగీలకు ప్రమాదం ఉండదు.

వ్యాసర్పాడి వద్ద పట్టాలు తప్పిన గూడ్సు రైలు

పలుగురు రైల్వేఉద్యోగులకు గాయాలు

మద్రాసు, జూలై 20:— ఇక్కడకు దగ్గరగాగల వ్యాసర్పాడి రైల్వేస్టేషన్‌సైడింగ్ వద్ద నేటి ఉదయం ఒక గూడ్సురైలుకు చెందిన ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పిన కారణంగా ఒక గార్డుతోసహా పలుగురు రైల్వే ఉద్యోగులకు గాయాలు తగిలాయి.

వారిని పెరంబూర్ రైల్వే ఆసుపత్రిలో ఇన్—పేషెంటులుగా చేర్చారు.

గాయాలు తగిలిన ముగ్గురు ఆగూడ్సు రైలుకు తగిలించిన బ్రేక్‌వ్యాన్‌లో ప్రయాణంచేస్తున్నారు.

పట్టాలుతప్పిన బోగీలను తిరిగి పట్టాలపై పెట్టినట్లు, రాకపోకలకు ఎట్టి అంతరాయం కలుగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

తెనాలిలోరిక్షాడ్రైవర్ల సమ్మె విరమణ

తెనాలి, జూలై 19 :— నేటి ఉదయం నుండి పట్టణంలో రిక్షాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనాయి. అద్దె విషయమై యజమానుల, రిక్షా డ్రైవర్ల మధ్య ఒక అంగీకారం కుదిరిన ఫలితంగా నాలుగురోజులనుండి జరుపుతున్న సమ్మెను రిక్షా డ్రైవరు విరమించారు.

ప్రస్తుతం పూటకు రూపాయి అరవై పైసల చొప్పున అద్దె నిర్ణయించబడింది. లోగడ ఒక రూపాయి మాత్రమే వుండేది.

పట్టణంలో 550 లైసెన్సు వున్న రిక్షాలు, 1350 మంది డ్రైవర్లు వున్నారు.

తండ్రిని హత్యచేసిన కానిస్టేబుల్ అరెస్టు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 19:— స్పెషల్ పోలీస్ సిబ్బందికి చెందిన కానిస్టేబుల్ సి. పి. రామిరెడ్డి నిన్న పోలీస్‌లైనులోని గుడిసెలో తండ్రిని హత్యచేసినట్లు అధికారికంగా తెలియవచ్చింది. తండ్రియూ కానిస్టేబుల్‌గానే పనిచేస్తున్నాడు.

సి. పి. రామిరెడ్డిని అరెస్టుచేశారు. కుమారుడు అనారోగ్యకారణాలపై సెలవులో వున్నాడు. తండ్రి మామూలుగా సెలవుపెట్టి, పోలీస్‌లైనులోనే వుంటున్నాడు. కుమారుడు తండ్రిని కత్తితో పొడిచి చిత్రవధ చేసినట్లు అధికారవర్గాలద్వారా తెలియవచ్చింది.

ట్రాఫిక్ భద్రతాదళం

హైదరాబాద్, జూలై 20:— ఎ. పి. యస్. ఆర్. టి. సి. చైర్మన్ శ్రీ ఎ. బి. రావు అధ్యక్షులుగా 'ట్రాఫిక్ భద్రతాదళం' అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో ఈ దళాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

మిగిలిన కార్యవర్గం: కార్యదర్శి: శ్రీ విద్యాసాగర్ [పోలీస్ ట్రాన్సుపోర్టు ఆఫీసర్—హైదరాబాద్] కోశాధికారి—శ్రీ యస్. రంగాచారి [ట్రాఫిక్స్ డిస్ట్రిక్టుమేనేజర్, సికింద్రాబాద్].

శ్రీ పాటిల్ అధ్యక్షతన ముఖ్యమంత్రి జన్మదినోత్సవం

హైదరాబాద్, జూలై 20:— ఈ నెల 28 వ తేదీన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి జన్మదినోత్సవ సభకు అధ్యక్షత వహించడానికి కేంద్ర రైల్వేమంత్రి శ్రీ పాటిల్ అంగీకరించారు. ఈ సభను హైదరాబాద్ పౌరులు ఏర్పాటుచేయనున్నారు.

వియత్నాం యుద్ధానికై మరిన్ని హెచ్చు నిధులు

జాన్సన్ ప్రకటన

వాషింగ్టన్, జూలై 20:— వియత్నాం యుద్ధం వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి అంతంకాని పక్షంలో మరిన్ని హెచ్చునిధులు మంజూరుచేయవలసిందిగా కాంగ్రెసును కోరవలసి వుంటుందని ప్రెసిడెంట్ జాన్సన్ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

యువజనకాంగ్రెస్ కార్యదర్శుల నియామకం రద్దు

హైదరాబాద్, జూలై 19 :— ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వి. గోపాలరెడ్డి ఒక ప్రకటన చేస్తూ శ్రీ ఎస్. అప్పారావు, శ్రీ ఎస్. భూపాల్‌రెడ్డిగార్ల కార్యదర్శుల నియామకాన్ని రద్దు చేశారు. శ్రీ గోపాలరెడ్డి నియమించిన శ్రీ ఎం. ఎ. ముక్తార్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

హెడన్సా

మూల వ్యాధులకు.
ప్రతి చోట దొరుకును



ఒకసారి సాంసన్స్

సాదా పాప్లిన్, ప్రింటెడ్ లేక చేనేతవి-ధరించి చూడండి.

మీకు ఆశ్చర్యం కలిగించే, అనేక రకాల సాదా ప్రింటెడ్ పాప్లినులు—పాప్లిన్స్ మరియు ఎరుదుదు రంగులలోను.... చేనేత, డ్రిప్-డ్రై, 'వాష్ అండ్ వేర్', మరియు 'టెరిన్' నూలు రకాలు.....ఇండియాలోని ప్రఖ్యాత మిల్లు వస్త్రాలనుండి తయారైనవి. నేటి పోకులకు తగినట్లు నేర్పుతో కత్తిరించి, మెషినుమీద కుట్టబడినవి.

ఆప్పటప్పుడు మరియు ప్రతినిత్యం ధరించే అందమైన బుష్ షర్టులు. ఫ్యాక్టరీ-విధింపు ప్రకారం సరసమైన ధరలలో రూ. 8 నుండి రూ. 18కి నూలువి; రూ. 35 నుండి రూ. 40కి 'టెరిన్' నూలువి; లభిస్తాయి.

పురుషుల కాలర్ సైజులు; 13½" నుండి 18" (34 నుండి 41 సెం. మీ)

పిల్లల కాలర్ సైజులు; 9½" నుండి 13" (24 నుండి 33 సెం. మీ)

SANSONS

మీకు కావలసిన సాంసన్స్ డుమలను యీ సైనబోర్డు ప్రదర్శించు ఆపుకాణం మా స్టాకిస్టులవద్ద కొనండి.

బాగా నప్పుతాయి-అందంగా ఉంటాయి మీకు సరిగ్గా ఉంటాయి

ది బెంగళూరు డ్రెస్ మాన్యుఫాక్చరింగ్ కంపెని ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు

ఆశ్చర్యంకలిగించే క్రొత్త సీటు



హెక్టార్

విశిష్టమైన రకము... సరసమైన ధర

హెక్టార్‌కు విశిష్టమైన సీటుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయినా సరసమైన ధరే నిర్ణయించబడింది. అతి సున్నితమైన చర్మంతో తయారుచేయబడి దిట్టంగా మెత్తగా ఉంటుంది. చూడండి సైకిల్ తొక్కటంలో అత్యధిక సౌఖ్యాన్నిచ్చేటుగా సీటు డిజైను కావించబడినది.

మీరు సైకిల్ కొంటే హెక్టార్ వాడండి. మీ సీటును మార్చినప్పుడు హెక్టార్ వాడండి.

హెక్టార్ —వానిరదేసాటిగల విశిష్టమైన సీటు

తయారీదారులు: ది సైకిల్ స్పెషలిస్ట్స్ ఆఫ్ ఇండియా అంబత్తూరు, మద్రాసు-53.
పంపిణీదారులు: టూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాసు-1.

జిల్లా పరిషత్తు - అనంతపురం

ప్రకటన

అనంతపురం జిల్లా పరిషత్తు కొరకు, పంచాయతి సమితులకొరకు క్రింద సూచించిన ఉద్యోగములకు 30—7—66 తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హతగల అభ్యర్థులు సెలెక్షను కమిటీ ముందు ఇంటర్వ్యూకు జిల్లా పరిషత్తు ఆఫీసునందు హాజరగుటకు సిద్ధముగా వుండవలయును. సెలెక్టు కాబడిన అభ్యర్థులు ఏప్పుడు అవసరమైతే అప్పుడు నిర్ణీత శిక్షణ పొందవలసియుందురు.

దరఖాస్తులు అరటావు తెల్ల కాగితముపైన స్వంత దస్తూరితో ఈ క్రింద తెలుపబడిన వివరములతో పంపవలెను. గడువు తేదీ దాటిన తరువాత చేరినట్టి దరఖాస్తులు నిరాకరింపబడును.

.... ఉద్యోగముకొరకు దరఖాస్తు

1. దరఖాస్తుదారుని పేరు (పెద్ద అక్షరములతో)
2. తండ్రి పేరు.
3. ప్రస్తుత చిరునామా.
4. పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలము.
5. విద్య మరియు సాంకేతిక విద్యార్హతలు.
   ఎ. సాధారణ విద్యార్హతలు.
   బి. వృత్తి లేక సాంకేతిక విద్యార్హతలు.
6. కులము (షెడ్యూలు కులము, షెడ్యూలు తెగలకు చెందినవారో తెలుపవలెను.
7. ఉద్యోగములో పనిచేసిన వివరములు.
8. ఇదివరకు ఉద్యోగము చేయుచున్న వివరములు.
9. జూ. 5— జిల్లా పరిషత్ ఉద్యోగులు తప్పక ఏ పోస్టు [illegible] అర్హులగుదురు.
10. అభ్యర్థి సంతకము.

దరఖాస్తులు ఈ క్రింది సంతకము చేయువారి పేర ఏకవచనే పంపవలెను. దరఖాస్తుల “...............” అని కవరుపై వ్రాసి పంపవలయును. దరఖాస్తుతో యోగ్యతా పత్రముల నకళ్ళు ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసరుగారిచే ధృవపరచబడినవి. అన్నిట జతపరచి పంపవలయును. ఉద్యోగములకు పైవుచిన అర్హతలకు మరియు జీతబత్తెములు ఒక్కొక్క ఉద్యోగమునకు ఎదురుగ తెల్పబడినవి. అభ్యర్థుల వయోపరిమితి 1—7—66 తేదీనాటికి 18 సం. లు పూర్తి కాబడి 30 సం. లకు మించకుండ వుండవలయును. షెడ్యూలు కులము, షెడ్యూలు తరగతులకు చెందిన వారికి వయోపరిమితి 35 సం. ల వరకు మినహాయించబడును. అభ్యర్థులు ఒకటికంటె ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులు పంపుకొనదలచినచో వేరు వేరుగ దరఖాస్తులు రుసుము కట్టి ప్రత్యేక కవర్లలో దరఖాస్తులు పంపుకొనవలయును. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులకు చెందిన అభ్యర్థులు రూ. 5— రుసుము కట్టనవసరము లేదు. అట్టి అభ్యర్థులు ఆయా కులములకు తరగతులకు చెందిన వారని తెలియజేయు సర్టిఫికెట్టు డిప్యూటీ తహసీల్‌దారు హోదాకు తక్కువలేనివారివద్దనుండి వారి సంతకము ఆఫీసు సీలుతో పొంది దరఖాస్తువెంట పంపవలయును.

ప్రతి దరఖాస్తుదారు రూ. 5— (అయిదు రూపాయలు) ఫీజు అనంతపురం జిల్లా కోని ఏ గవర్నమెంటు ట్రెజరీలో గాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గాని “జిల్లా పరిషత్ జనరల్ ఫండ్సు ‘అనంతపురం’ పద్దుకు చెల్లించి అట్టు చెల్లించిన గుర్తుగల చలానును దరఖాస్తుతో జతపరచి పంపవలెను. సెక్రటరీ జిల్లా పరిషత్తు అనంతపురం పేరట క్రాస్ చేయబడిన ఇండియన్ పోస్టలు ఆర్డర్లు ద్వారాగాని ఫీజు చెల్లించి సదరు పోస్టలు ఆర్డర్లను దరఖాస్తువెంట పంపవలెను. మనియార్డరు ద్వారాగాని, తపాలు బిళ్ళలు పంపుట ద్వారాగాని చెల్లింపు రుసుము అంగీకరించబడదు.

ప్రస్తుతము ఉద్యోగములో నున్నవారు తమ దరఖాస్తులను ఆయా ఆఫీసరు ద్వారా నిర్ణీత సమయమునకు పంపవలయును. ఎన్నుకొనబడిన ఏ అభ్యర్థికి ఎన్నుకొన్న తేదీనుండి ౧.౩ సంవత్సరంలోగా ఉద్యోగము చూపబడని యెడల వారల ఎన్నుకొనబడినదే అర్హత పొందక నేరదు. జిల్లా సెలెక్షను కమిటీయందు ఇంటర్వ్యూనందు హాజరైయుండి ఉద్యోగము యివ్వబడని వారు కూడ దరఖాస్తు చేయవలెను. పై తెలిపిన విధముగ పూర్తిచేసి పంపని దరఖాస్తులు అంగీకరించబడవు. నిరాకరింపబడినట్లు తెలుపబడదు.

వరుస సంఖ్య	ఉద్యోగము పేరు జీతము స్కేలు	ఖాళీల సంఖ్య పురుషులు	స్త్రీలు	కనీసపు విద్యార్హతలు
1	2	3	4	5
1.	సైన్సు యస్. టి. ఉపాధ్యాయులు. (రు. 130—250)	28	3	సైన్సు ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
2.	లెక్కలు — యస్.టి. ఉపాధ్యాయులు. (రు. 130—250)	20	5	లెక్కలు ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
3.	డిటో ఉర్దు.	1	—	పురుదు రెండవ భాషగా వుండవలెను.
4.	స్పెషియల్ ట్రైనీస్ ఎస్.టి.ఉపాధ్యాయులు. (రు. 130—250)	20	5	ఏకనామిక్సు గాని, చరిత్ర గాని ప్రధానముగా గల పట్టభద్రులు బి. టి. గాని, బి. ఇడి. గాని ప్యాసై వుండవలెను.
5.	తెలుగు పండితులు గ్రేడ్—1. (రు. 130—250)	45	7	తెలుగు ప్రధానముగా పట్టభద్రులు ఎల్. టి. బి. టి. లేక బి. ఇడి. ప్యాసై వుండవలెను. లేక ఓరియంటల్ పైటెస్టులలో—పండితుల ట్రెయినింగు కాని సెకెండరీ గ్రేడు గాని లేక హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్ కాని ప్యాసై వుండవలెను.
6.	హిందీ పండితులు గ్రేడ్—1. (రు. 130—250)	1	—	డిటో ఉర్దూలో.
7.	తెలుగు పండితులు రెండవ గ్రేడు. (రు. 100—5—150)	100	—	తెలుగు ప్రధాన సబ్జక్టుగా శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా లేక మద్రాసు విశ్వవిద్యాలయము వారిచ్చిన ఓరియంటల్ బిరుదు కలిగియుండవలెను. భాషా ప్రవీణ, విద్వాన్ప్రవీణ ప్రిలిమినరీ లేక ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదు వారి విశారద బిరుదుకలవారు కూడ దరఖాస్తులు పెట్టవచ్చును. పై వాని అర్హతలేని రెండవ గ్రేడు పండితులుగ తీసుకోనబడును. అర్హతగల దరఖాస్తులు లేనప్పుడు పరిశీలించబడును.
8.	రెండవ గ్రేడు తెలుగు పండితులు పంచాయతి సమితులలో పనిచేయుటకు	1	—	డిటో
9.	హిందీ ఉపాధ్యాయులు గ్రేడ్—2. (రు. 100—5—150)	29	2	హిందీలో ఓరియంటల్ బిరుదు లేక హిందీప్రాస్తావి ప్రచారసభ వారిచ్చిన ప్రచారక్ డిప్లొమా లేక ప్రభుత్వము వారిచే పై అర్హతలకు సమానమని గుర్తించబడిన ఏ యితర బిరుదు సెకండరీ గ్రేడు లేదా హయ్యరు గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను. ఈ క్రింద తెలుపబడిన ఏ. బి. గ్రూపులలోని ఒక్కొక్క పరీక్ష యందైనను ఉత్తీర్ణులై యుండవలెను. ఎ. గ్రూపు:—1. బి. ఏ. ఒకటి పద్దుందు అప్షనల్ సబ్జక్టు హిందీతో ప్యాసై యుండవలెను, 2. ఉస్మానియా యూనివర్సిటీ బి. ఓ. ఎల్. హిందీలో ప్యాసై వుండవలెను. 3. ఆంధ్రా యూనివర్సిటీ, భాషా ప్రవీణ సర్టిఫికెటు ప్యాసై వుండవలెను. విద్వాన్, విద్వాన్ 2 (ఏ) హిందీ భాషలోనైనను ప్యాసై వుండవలెను. 5. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిచ్చిన ప్రవీణ సర్టిఫికెటు. 6. హిందీ ప్రచార సభ ఎక్కౌంటు ప్రవీణ విద్యావిశారద్ డిప్లొమా హైదరాబాదు హిందీ ప్రచార్ సభ. 7. అలహాబాదు హిందీ సాహిత్య సమ్మేళన వారిచ్చిన విశారద డిప్లొమా. 8. హిందీ విద్యా పీఠ సాహిత్య భూషణ డిప్లొమా మరియు సాహిత్యాలంకార డిప్లొమా, 9. శాస్త్రి లేక విద్యాకోవిద్ డిగ్రీ కాశీ విద్యాపీఠ, కాశీ. 10. హిందీ పరిషత్ ఆగ్రా వారిచ్చిన భారతీయ విద్యాపారంగత్. 11. హిందీ శిక్షణ ప్రవీణ లేక శిక్షణ పారంగత్ లేక శిక్షణ నిష్ణాత్ కేంద్రీయ హిందీ సంస్థాన్ లేక సెంట్రల్ హిందీ ఇన్‌స్టిట్యూట్. 12. శాస్త్రిభాషా రత్న, శాస్త్రిభాషా ప్రచార సమితి వార్ధా వారిచ్చినది. బి. గ్రూపు:—1. గుర్తింపబడి యుండు యూనివర్సిటీ వారిచ్చిన ఎమ్. ఎ., బి. టి., లేక బి. ఇడి సర్టిఫికెటు. 2. హిందీ భాషయందు హైదరాబాదు ప్రభుత్వ పరీక్షల అధికారి ఇచ్చిన పండితుల ట్రెయినింగ్ సర్టిఫికెటు. 3. సెకెండరీ గ్రేడ్ లేక హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్. 4. ప్రవీణ ప్రచారక్, మద్రాసు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిచ్చినది. 5. వార్ధా హిందూస్తాన్ ప్రచార సభ వారిచ్చిన ప్రచారక్ డిప్లొమా. 6. ఆగ్రా అఖిల భారతీయ హిందీ పరిషత్ వారిచ్చిన శిక్షణ కళాప్రవీణ సర్టిఫికెటు. 7. హైదరాబాద్ హిందీ ప్రచార సభ వారిచ్చిన హిందీ శిక్షణ డిప్లొమా.
9.	(ఏ) డిటో పంచాయతీ సమితులలో పనిచేయుటకు.	1	—	డిటో
10.	ఫిజికల్ డైరెక్టర్లు. (రు. 130—250) (రు. 125—220)	4	—	బి. ఏ., బి. ఇడి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా గాని లేక ఏదైన భద్రులుగా నుండి వ్యాయామ డిప్లొమా గాని పొందియుండవలెను.
11.	వ్యాయామ ఉపాధ్యాయులు (హాయ్యర్ గ్రేడు.) (రు. 110—180)	10	7	ప్రభుత్వముచే గుర్తింపబడిన వ్యాయామ కళాశాలలో హయ్యర్ గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
12.	వ్యాయామ ఉపాధ్యాయులు లోయర్ గ్రేడ్ (రు. 80—180)	5	—	డిటో లోయర్ గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
13.	ఉర్దు మున్షి రెండవ గ్రేడు (రు. 80—150)	2	—	ఉరుదు ప్రధాన సబ్జక్టుగా కలిగి, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర, ఉస్మానియా లేక మద్రాసు విశ్వ విద్యాలయము వారిచ్చిన ఓరియంటల్ ఉరుదు మరియు సెకెండరీ గ్రేడ్ లేక హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
14.	డ్రాయింగ్ ఉపాధ్యాయులు (రు. 80—150)	4	—	హయ్యర్ టెక్నికల్ (ప్రీహ్యాండ్ అవుట్‌లైను మోడల్ డ్రాయింగ్) టి. టి. సి. పొందినవారు మరియు ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసు గాని పూర్తిచేసిగాని వుండవలెను.
15.	నూయింగ్ మిస్ట్రెసులు. (రెండవ గ్రేడ్) (రు. 80—150)	—	1	గవర్నమెంటు టెక్నికల్ పరీక్ష హయ్యర్ ప్యాసై లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొందియుండవలెను.
16.	క్రాఫ్టింగ్ ఇన్‌స్ట్రక్ట్రసు. (రు. 80—150)	—	1	8 వ తరగతి ప్యాసై యుండిమరియు ప్రభుత్వముచే గుర్తింపబడిన లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొంది యుండవలెను.
17.	సంగీత అధ్యాపకులు రెండవగ్రేడ్. (రు. 80—150)	—	2	హయ్యర్‌గ్రేడ్ సంగీత అధ్యాపకుల టెక్నికల్ పరీక్ష మరియు ప్రభుత్వము వారిచ్చిన లోయర్ గ్రేడ్ టి. టి. సి. పొందియుండవలెను.
18.	కార్పెంటరీ అధ్యాపకులు రెండవగ్రేడ్. (రు. 80—150)	2	—	8 వ తరగతి ప్యాసై యుండి ప్రభుత్వపు లోయర్ ఎగ్జామినేషన్ (ట్రెయినింగ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ పొందియుండవలెను.
19.	వీవింగ్ ఇన్‌స్ట్రక్టరులు రెండవగ్రేడ్ (రు. 80—150)	1	—	8 వ తరగతి ప్యాసై యుండి ప్రభుత్వపు లోయర్ గ్రేడ్ వీవింగ్ టెక్నికల్ అధ్యాపకుల సర్టిఫికెటు పొంది యుండవలెను.
20.	సెకెండరీగ్రేడ్ అధ్యాపకులు తెలుగు సమితి పాఠశాలలో పని చేయుటకు (రు. 80—150)	200	2	సెకండరీ ట్రెయినింగ్ లేక సీనియర్ బేసిక్ ట్రెయినింగ్ ప్యాసై యుండవలెను.
	(ఏ) డిటో—ఉర్దు	1	—	—డిటో—ఉర్దు భాషతో.
21.	హయ్యర్‌గ్రేడ్ ఉపాధ్యాయులు తెలుగు (రు. 65—95)	59	1	హయ్యర్ గ్రేడ్ ట్రెయినింగ్ లేక జూనియర్ బేసిక్ ట్రెయినింగ్ ప్యాసై వుండవలెను.
	(ఏ) డిటో ఉర్దు	—	3	—డిటో— ఉర్దు భాషతో.
22.	లోయర్ డివిజన్ గుమాస్తాలు (రు. 80—150)	25	—	ఎస్. ఎస్. ఎల్. సి. లేక దానికి సమానమైన పరీక్ష యందు ఉత్తీర్ణులై యుండవలెను.
23.	కేషియరు గుమాస్తాలు. (రు. 80—150)	2	—	—డిటో— —డిటో— పరం:—ఎన్నుకొన్న అభ్యర్థులు క్యాష్ సెక్యూరిటీ రు. 250— చెల్లించవలెను. మరియు బాధ్యతగల ఇద్దరు వ్యక్తులు స్వంత పూచీపైన ఒక్కొక్కరు రు. 250— లకు హామీ ఇవ్వవలెను.
24.	టైపిస్టులు (రు. 80—150) మరియు స్టాంపులు అలవెన్సు.	2	—	ఎస్. ఎస్. ఎల్. సి. కాని దానికి సమానమైన పరీక్ష యందు ఉత్తీర్ణులై యుండి మరియు ఇంగ్లీషు టైపురైటింగ్ హయ్యర్ గ్రేడ్ ప్యాసై వుండవలెను.
25.	విలేజి లెవెలు వర్కర్లు (రు. 80—150)	30	—	ఎస్. ఎస్. ఎల్. సి. యందు కాని లేక దానికి సమానమగు పరీక్ష యందు గాని ప్యాసై విశ్వవిద్యాలయములో చేరుటకు అర్హులై వుండవలెను. రూరల్ వెల్ఫేరు డిపార్టుమెంటు నందు గ్రామసేవకులుగా పనిచేసిన వారు అర్హులు. అవసరమైనచో ఎన్.సి.సి. పరీక్షలు మరియు మిలిటరీ సర్వీసులు పనిచేసినవారికి మినహాయించబడును.
26.	గ్రామసేవికలు (రు. 80—150)		10	ఎస్. ఎస్. ఎల్. సి. కాని అందుకు సమానమైన పరీక్ష కాని ప్యాసై యుండవలెను. 8 వ ఫారము ప్యాసై శిక్షణ పొందిన వారు కూడా దరఖాస్తులు పెట్టవచ్చును. మంచి ఆరోగ్యమును, గ్రామీణ జీవనమునందును, గ్రామ పరిస్థితులయందును మంచి అనుభవము కలిగియుండవలెను.
27.	కాంపౌండర్లు (రు. 80—150)	5		ఎస్. ఎస్. ఎల్. సి. గాని అందుకు సమానమైన పరీక్ష యందు ప్యాసై కాంపౌండరు సర్టిఫికేటు పొంది యుండవలెను.
28.	రూరల్ మిడ్‌వైఫ్ (ప్రత్యేకసర్వీసు) (రు. 120 ఫిక్సెడ్)	10	—	ఆరోగ్యశాఖ యందు లేక ఆయుర్వేదమందు ‘ఏ’ తరగతి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు పొందియుండవలెను.
29.	మేస్త్రీలు (రు. 79—150)	40	—	గవర్నమెంటు టెక్నికల్ పరీక్ష యందు లోయర్ గ్రేడులో కిందివాటిలో ఏదేని ఒకదానియందు ఉత్తీర్ణులై యుండవలెను: (ఏ) జామెట్రికల్ డ్రాయింగ్. (బి) బిల్డింగ్ డ్రాయింగ్. (సి) ఫ్రీహ్యాండ్ ఔట్‌లైన్ మరియు మోడల్ డ్రాయింగ్ లేక ఇంజనీరింగ్ (ప్రాధాన్యముగా సర్వే) ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్ష పూర్తి చేసియుండవలెను.

(సం) టి. క్షేమరావు,
కార్యదర్శి, జిల్లాపరిషత్తు, అనంతపురం.

అనుకోకుండా రాష్ట్రపతి సందర్శనం

న్యూఢిల్లీ, జూలై 19:— రాజధానిలో క్రొత్తగా స్థాపించిన సూపర్‌బజార్‌కు ఒక ప్రముఖవ్యక్తి అనుకోకుండా హాజరు కావడం ఎంతో ఆశ్చర్యం కల్గించింది. ఆ ప్రముఖ వ్యక్తి ప్రెసిడెంటు రాధాకృష్ణన్! ఆయన రాక ఎవరికీ తెలియపరచలేదు. అందువల్ల సూపర్‌బజార్ అధికారులకూ, ప్రెసిడెంట్ సిబ్బందికికూడా వింతగా తోచింది. ప్రెసిడెంట్ అక్కడవున్న కొంతరు వస్తురాలు చూస్తూ అక్కడివారితో మాట్లాడుతూ పది హేను నిముషాలు గడిపారు.

సూపర్‌బజార్, రాజధాని ప్రజలకు అత్యవసర వస్తువులను సప్లయిచేసే ప్రముఖమైన కోపరేటివ్‌స్టోర్సు.

పోసుమన్‌పై కిల్లీకొట్టువాని దౌర్జన్యం

అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘంవారి నిరసన

హైదరాబాద్, జులై 20 :— టీగంపేట బజారు పోస్టాఫీసు సమీపములో కిల్లీకొట్టువాడొకడు విధినిర్వహణలోవున్న తపాలాఉద్యోగిపై చేయిచేసుకోవడాన్ని నిరసిస్తూ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘంవారు నేడొక తీర్మానాన్ని ఆమోదించారు.

ఈ సందర్భంగా వారు పోలీసుయిన్‌స్పెక్టరు జనరల్‌ను పోస్టుమాస్టరు జనరల్‌ను కలుసుకుని తపాలా ఉద్యోగులపై తరచుగా జరుగుచున్న యీ దౌర్జన్యాలను అరికట్టవలసిందిగా కోరడానికి నిశ్చయించుకున్నారు.

సంగ్రహ ప్రకటన

వేలం నోటీసు

చిలకలూరిపేట మునిసిపాలిటి

తే 27—7—66 సా. 3 గంటలనుండి ఈ ఆఫీసుయొక్క ట్రాక్టరుచే లాగబడు పాత నీళ్ళ టాంకరు బండి టాంకరుతోసహా ఈ క్రింద సంతకము చేసినవారిచే బహిరంగ వేలము వేయబడును. పాటలో పాల్గొన దలచినవారు షరతులు మరియు యితర వివరములు ఆఫీసు పనిచేయువేళలలో పొంద వచ్చును. టాంకరును వేలమునకు ముందుగా ఏరోజైనను ఆఫీసు ఆవరణలో చూచుకొనవచ్చును.

(సం) పి. బాలకృష్ణారావు,
మునిసిపల్ సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసరు.

కావలెను

శ్రీ తెలప్రోలు రాజా హైస్కూలు

శ్రీ తెలప్రోలు రాజా హైస్కూలు, కొత్తపేట, విజయవాడ—1 లో పనిచేయుటకు యీ క్రింది అర్హతలు గల ఉపాధ్యాయులు వెంటనే కావలెను. స్కూలు కరస్పాండెంటు గారిపేర అర్జీ 23—7—66 వ తేదీ లోపుగా పంపుచు, ఒక కాపీ కృష్ణాజిల్లా డి. ఇ. ఒ. గారికి పంపుకొని, ది 25—7—66 ఉదయం 10 గంటలకు హైస్కూలులో హెడ్‌మాష్టరుగారి ఆఫీసులో జరుగబడు ఇంటర్వ్యూకు హాజరు కావలెను.

One Secondary Grade Trained.

ఏ ఉన్నతపాఠశాల యందైన కనీసము అయిదుసంవత్సరములకు తక్కువగాకుండ— 8 వ తరగతివరకు బోధనానుభవము కలిగి యుండవలెను.

One Tailoring Craft Instructor.

మూడవ ఫారం ప్యాసయి, టైలరింగ్ డిప్లమా మరియు టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్—లోయర్ గ్రేడ్ కలిగియుండవలెను.

తెలప్రోలు వెంకటేశ్వర్లు
కరస్పాండెంటు.

షార్టు టెండరు నోటీసు

ప్రకాశం పంచాయతి

ఈ క్రింద సుదహరించినపని చేయుటకు ప్రకాశం పంచాయతీ సర్పంచివారిచే సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లు ది 28—7—66 తేదీన సా. ము 2. 3 గంటలవరకు తీసుకొనబడును. అదేరోజున హాజరైన టెండరుదార్ల సమక్షమున సా. ము 3—30 గంటలకు సర్పంచిగారిచేగాని లేక వారిచే అనుమతిపొందిన వారిచేగాని తెరువబడును. టెండరు ఫారము ఖరీదు ప్రకాశం పంచాయతీ ఫండ్సుకు రేపల్లె సబ్ ట్రెజరీలో చలానా చెల్లించి అప్లికేషన్ ఫారములో జతపర్చి పంపవలయును—టెండర్ను అంగీకరించుటకుగాని నిరాకరించుటకుగాని పంచాయతీకి సర్వహక్కులు గలవు. టెండరు ఫారములు ది 25—7—66 నుండి 28—7—66 లోపల ఆఫీసు పనిచేయుకాలములో పొందవచ్చును. ఇతరవిషయములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

పనిపేరు : చన్నావారిపాలెంలో డి. నెం. 114 లో రేడియో రీడింగురూము నిర్మించుట.

ఎస్టిమేటు	రు 4800 —
ధరావత్తు	రు. 120 —
కాలపరిమితి—	6 మాసములు.
టెండరుఫారముఖరీదు	రు 2—00

(సం) పుప్పాల వెంకటసుబ్బమ్మ,
సర్పంచి.

స్థిరాస్తుల అమ్మకం నోటీసు

ప్రజలకు యిందుమూలమున తెలియపరచునదేమనగా సికింద్రాబాద్ పద్మారావు నగరం నివాసస్తుడు శ్రీ ఆర్. మల్లయ్యకు చెందిన దిగువ స్థిరాస్తులు బహిరంగ వేలములో 1966 జూలై 28, 29, 30 తేదీలు ఉ. 11 గం. కు సదరు స్థలములవద్ద ఇన్‌కంటాక్సు బాకీలు వసూలుచేసే నిమిత్తం హైదరాబాదు రేంజి, స్పెషల్ డిప్యూటీ తహసీలుదారుచే అమ్మబడును. వేలం అమ్మకములో ఎవరైనా పాల్గొనవచ్చును.

ఆస్తులు	వేలం తేదీ
1. హౌస్ నం. 6—1—134, వాకర్‌టౌన్, సికింద్రాబాద్	28—7—66
2. హౌ. నం. 6—1—344/1 [ప్లాట్ నం. 4] పద్మారావునగర్‌లో వున్నది.	29—7—66
3. తక్రెడ్‌పల్లిలో వున్న భూమి	30—7—66

షరతులు

1. వేలము 1961 ఇన్‌కంటాక్సు అక్టు రెండవ షెడ్యూలు నిబంధనల ప్రకారమున్నూ, దానిక్రింద చేయబడిన రూల్సుప్రకారమున్నూ జరుగును.
2. స్పెషల్ డిప్యూటీ తహసీలుదారు శ్రీ ఓ. రంగనాయకులు అమ్మకం జరిపి, రహస్యంగా వుంచబడు రిజర్వు ధరకు పాటమొత్తం హెచ్చినచో, హెచ్చు పాటదారుపేర పాట కొట్టివేయబడును.
3. హైదరాబాదు రేంజి, ఇన్‌కంటాక్సు అరియర్సు టాక్సు రికవరీ ఆఫీసరుచే ధృవీకరణకు లోబడి, అమ్మకం జరుగును. ఎట్టి కారణములు తెలుపకుండానే ఖర్చులు వగైరాలకు ఎట్టి బాధ్యతా లేకుండా పాట అంగీకరించుటకు నిరాకరించుటకు, రద్దుచేయుటకు అయనకు హక్కు కలదు.
4. పాట ఎవరిపేర కొట్టివేయబడినదో సదరు వ్యక్తిగానీ, వ్యక్తులుగాని అప్పటికే పాట మొత్తములో 25 శాతం సొమ్ము ధరావత్తుగా రూల్సు ప్రకారం పాట మొత్తములో 2 శాతం పౌండేజి రుసుముతో కలిపి చెల్లించి మిగతా సొమ్ము వేలం అమ్మకం తేదీ మొదలు 15 రోజుల లోపల చెల్లించవలెను. ఈ షరతు నెరవేర్చకపోయినగానీ, ఆలస్యం జరిగినగానీ, ధరావత్తుసొమ్ము జప్తుపరచుకొనబడును.
5. కొనుగోలుదారు మునిసిపల్ నీరు, ఎలక్ట్రిసిటీ యితర పన్నుల బాకీలు, పుస్తెయేదల యితర చార్జీలున్నూ చెల్లించవలెను. సేల్‌పై గురించిన వివరములు తెలిపినంతవరకు యీ సందర్భములో జారీ చేయబడిన సేల్ ప్రొక్లమేషన్‌లో తెలియజేయబడినవి.
6. మిగతా వివరములు స్వయంగానీ, హైదరాబాదు అబిద్‌రోడ్డు ఇన్‌కంటాక్సు ఆఫీసులో వున్న హైదరాబాద్ రేంజి ఇన్‌కంటాక్సు అరియర్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఆఫీసు నుంచి పొందవచ్చును. కొనుగోలుదారులు ఆస్తులను ముందుగా చూచుకొనదలచినచో సదరు ఆఫీసులో కనుగొనవచ్చును.

ఇన్‌కంటాక్సు ఆఫీసరు.
సి—3, సి—వార్డు, హైదరాబాద్.

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

పంజారి వెంకటరెడ్డి, వయస్సు 50 సం.లు ఇటీవల మతిహీనము, మాతృభాషతప్ప మనుషులు నెలనుండి కనుపడుటలేదు. ఎవరైనా ఇతని ఆచూకీ తెల్పినకొని, పిలుచుకొని వచ్చినవారికి రు. 50—లు బహుమతి యివ్వబడును.

వెంకటరెడ్డి భార్య రెడ్డెమ్మ
[illegible]
పులివెందుల తాలూకా.

ప్రకటనలు

వైద్య రిజిస్ట్రేషను

పంజాబుబోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిస్ట్రేషను గురించి ఉచిత ఫుస్తకమునకు వ్రాయండి :

Punjab Academy Fazilka (Punjab).

మొందూరు గ్రామ పంచాయితి

[illegible] తాలూకా, మొందూరు గ్రామ పంచాయితీలో పంచాయితీ కంట్రాక్టర్లుగా జేరుటకుగాను కంట్రాక్టు ఫీజు రు 25—00 లు ముందుగా చెల్లించి పంచాయితీ కంట్రాక్టరుగా తమపేర్లు రిజిష్టరు చేయించుకొనవలెను. అట్లు రిజిస్టరు చేయించుకొనువారు యిచ్చుటనుండి పంచాయితీపనులు కాంట్రాక్టు చేయుటకు వీలుకలుగును. కాని యీపనులు యిచ్చుటకు [illegible] హైనది.

(సం) పి. ఎ. రామారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

ది కృష్ణా డిస్ట్రిక్టు కో-ఆపరేటివు మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, విజయవాడ.

దికృష్ణా డిస్ట్రిక్టు కోఆపరేటివు మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, విజయవాడ వారిచే గుడివాడలో నిర్మింపబడుచున్న ఏహాకార రైసుమిల్లునకు మెషనరీ సప్లయి చేయుటకు టెండర్లు కోరబడుచున్నవి.

1. సదరు రైసుమిల్లునకు ఒకటన్ను షెల్లరు కమ్ కోను రైసుమిల్లు మెషనరీ సప్లయి చేయవలెను.
2. సదరు మెషనరీ రైసుమిల్లు నందు బిగించి, సక్రమముగా పనిచేయుస్థితిలో వప్పగించవలయును.
3. ఆమోదించబడిన టెండరు నిర్ణీత మైన ఫారములో సంఘమునకు అగ్రిమెంటు యివ్వవలయును.
4. యితర వివరములు పై సంఘ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

(సం) బి యస్ కృష్ణమూర్తి
డిప్యూటీరిజిస్ట్రారు—బిజినెస్ మేనేజరు.

నోటీసు

మదనపల్లి జిల్లా మునసబు కోర్టులో ఓ. పి. 32/66.

1. ఎర్రంరెడ్డిగారి లక్ష్మమ్మ, భర్త నాగిరెడ్డి, బాలయ్యగారి పల్లె, పోస్ట్. ఒ. కలకడ, వాయల్పాడు తాలూకా.
2. కావిలి కృష్ణమ్మ, భర్త గంగిరెడ్డి— చిన్నమక్కపల్లె,రాయచోటితాలూకా, కడప డిస్ట్రిక్టు.

—పిటిషనర్లు—

వాయల్పాడు తాలూకా, కలకడ గ్రామం బాలయ్యగారి పల్లెలో యుండిన పోలి ఎర్రంరెడ్డిగారి నాగిరెడ్డికి పై కనిన పిటిషనర్లు దగ్గర వారములన్నీ పోలి ఎర్రంరెడ్డిగారి నాగిరెడ్డి పేర చిన్నారెడ్డిగారి ఎర్రంరెడ్డి వ్రాయించి యిచ్చిన ప్రామిసరి నోటు బాకీ వసూలు చేసుకొనుటకు Succession Certificate కోరి పై పిటిషన్ దాఖలుచేసి యున్నారు. పై పిటిషను 27—7—66వ తేది విచారణ కుగాను యున్నది. ఆక్షేపణ తెలుపుకొనగోరువారు ఆ రోజు ఉ. 11—00గం. కు పై కోర్టులో హాజరై తెలుపుకొనవలెను. లేనంతట ఏకపక్షముగా విచారణ జరుపబడును.

మదనపల్లె, ఆర్. సుబ్రహ్మణ్యశాస్త్రి
22—6—1966 పిటిషనర్ వకీలు.

టెండరు నోటీసు

చినగానపల్లె పంచాయితి

అనంతపురంజిల్లా, కదిరితాలూకా, చినగానపల్లె గ్రామము మజర,ఆకులవారిపల్లె, 8వవార్డు ఈడిగివారిపల్లె, 7వ వార్డు, చినగానపల్లె, 1వ వార్డు యీదిగువ సుదహరించిన పనులు చేయించుటకు యీదిగువ సంతకము చేయబడినవారిచే సీలు వేయబడిన టెండర్లు 26—7—66 తేదీ మంగళవారము, సాయంత్రం 4 గం. లకు తీసుకొనబడి, అదే రోజు సా. 4—30 గం. లకు పరిశీలించబడును. మిగతా విషయములు ఆఫీసు పని చేయు కాలములో తెలిసికొనవచ్చును.

ఆకులవారిపల్లెలో బసిరెడ్డి వెంకటసామిరెడ్డి ఇంటివద్దనుండి, దొరవారి వెంకట రమణప్ప ఇంటివరకూ బండలు పరిపించుట—

ఎస్టిమేటు మొత్తం రూ.	2500—00
డిపాజిట్టు	రు.125—00

ఈడిగివారిపల్లెలో కుమ్మర నంజప్ప ఇంటి వద్దనుండి కాళ్ళ వెంకటరాముప్ప ఇంటి వరకు బండలు పరిపించుట—

ఎస్టిమేటు మొత్తము రు.	1250—00
డిపాజిట్టు రు.	62—50

చినగానపల్లెలో జి. సంజీవరెడ్డి ఇంటి దగ్గర [illegible] నుండి అప్పాజి చెన్నప్ప యింటివరకూ బండలు పరిపించుట—

ఎస్టిమేటు మొత్తం రు.	1200—00
డిపాజిట్టు	రు. 60—00

జి. రంగారెడ్డి,
సర్పంచ్.

ఏజెంట్లు కావలెను

1967 కాలెండర్లకు ఏజంట్లు కావలెను. 140 అచ్చువేయబడిన డిజైన్లు. మంచి కమీషను, బహుమతులు అదనం.

Embassy Trading Company, Sivakasi.

రు 110—00ఖరీదుగల నేషనల్ ట్రాన్సిస్టరు అమ్మకముకు అభ్యర్థి వరుసుటద్వారా నెలకు రు 500—లు గడించండి. వివరములకు సాంపిల్ ట్రాన్సిస్టరుకు వ్రాయండి.

VERMA & CO. (Agents),
Post Box 1222, Delhi-6.

మెషినరీ

ఇనవెక్, కంప్రెసర్, పెప్పరు, టిన్నరు ఇంజన్లు విడిభాగాలు దొరకును. వ్రాయండి: మా ఇంజనీరింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 1738, మద్రాసు—1.

No. 2

అమ్మకము

పి. జి. జిల్లా, పొలకొల్లు, 12 వ వార్డులో పెద్ద దాబాయిల్లు 1400 చ. గ. స్థలముతో అమ్మబడును. దావు నెం. 2197, ఆంధ్రప్రభ, విజయవాడ—3.

మెరిడిన్ జీప్ కారు

(Diesel) imported 60'

Enquire Udipi Cafe Room 6. Vijayawada-3. Opp. Indian Express. Morning 9 to 11 before 23rd.

EDUCATIONAL

మెట్రిక్. ఎస్. ఎస్. ఎల్. సి., పి.యు.సి గొడ్డురోకట్టు, అప్పినవార కూడా డి కాం. బి.కాం., యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. హాస్టల్‌ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపాలి.

కాస్మోపాలిటన్ కాలేజి,హైదరాబాద్.-27

కావలెను

స్వెటర్లు, షర్టింగులు, అమ్మడానికి మంచి కమిషనుమీద ఏజంట్లు కావలెను. బహుమతులు అదనం. శాంపిల్సు ఉచితం.

HEMA KNITTING WORKS.
LUDHIANA.

అద్దెకు కావలెను

విజయవాడకు 3 మైళ్ళులోపున 4,000 చ. అ. కట్టుబడిగల్గి 4,000 చ. అ ఖాళీ ప్రదేశముగల్గి యుండవలెను. కరెంటు మంచి నీటి సౌకర్యములు వుండవలెను. అన్ని వివరములతో బాక్సు నెం 2198 కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడకు వ్రాయండి.

మద్రాసులో ఒక ఇంజనీరింగ్ కంపెనీకి సమర్థులైన రెసిడెంట్ రిప్రజెంటేటివ్‌లు (Resident Representatives) సికింద్రాబాద్ మరియు విజయవాడలలో పని చేయుటకు కావలెను. డీసెలు ఇంజన్ల వ్యాపారము చేయుగలిగి, కనీసము 5 సంవత్సరములు అనుభవము గలిగి, టూరు చేయుగలవారు, కావలసిన జీతము తెలుపుతూ, వారికిగలయోగ్యతా పత్రములతో పోస్టు బాక్సు నెం. 1539, మద్రాసు—1కి వ్రాయండి.

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric

పాస్ లేక ఫెయిలైన విద్యార్థి, విద్యార్థినులు టెలిగ్రఫిస్టులుగను,సిగ్నలర్సుగను,అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రెయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. &

W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

నోటీసు

రాజమండ్రి మునిసిపాలిటి

రాజమండ్రి మునిసిపాలిటీవారు సైటు పాయిల్ కంపోస్టును టన్ను 1 కి రు. 5 లు చొ. న విక్రయించుచురు. కావలసినవారు మునిసిపల్ ఆఫీసులో విషయములను ముందుగా తెలిసికొని పైసరకును పొందవలెను.

యన్. నరసింహారావు.
కమీషనరు మరియు స్పెషల్ ఆఫీసరు

WANTED

పి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు,పంచాయతీ,హైవేస్ మరియు ప్రొజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు.230వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము(ఆంధ్ర గవర్నమెంటు పరువు పరీక్షలకు) పి.యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిలైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారమునకు రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment), General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు ఇంతవరకు అప్లికేషన్ తెప్పించుకొన్నవారు మెయిలుగావచ్చి చేరవచ్చును.క్లాసులు 4—8—66 తేదీ నుండి ప్రారంభమగును.

K. NAGABHUSHANAM (B.E)
Principal S.C. Engineering College
BELLARY.
Registered by the Government

భారత ప్రభుత్వము
రైల్వే మంత్రిత్వ శాఖ
(రైల్వే బోర్డు)

జాతీయ రైల్వే వినియోగదార్ల సంప్రతింపుల మండలికి చెందిన ఒక సంఘం కైక్విల సహాయ మంత్రి అధ్యక్షత క్రింద ఏర్పాటు చేయబడింది. ఈ సంఘం విచారణ చేసే విషయాలు ఇవి:

1) వ్యక్తులవల్లగాని, సంఘవిద్రోహశక్తుల వల్లగాని జరిగే టిక్కెట్లు లేని ప్రయాణాలు, అధికారంలేకుండా అలారం గొలుసు లాగడం, రైళ్ల నడకకు అవరోధం కలిగించడం వంటి సంఘ వ్యతిరేక చర్యల కారణాలను దర్యాప్తు చేయడం.
2) ఈ చెడు పనులను అరికట్టడమేగాక, ప్రజలలో చైతన్యం కలిగించి, వారి సహాయ సహకారాలను సంపూర్తిగా పొందడమూ ఏ విధంగా వీలవుతుందో పరిశీలన చేయడం.
3) ఈ దురభ్యాసాలను సమర్థంగా అరికట్టే సాధనోపాయాలను సిఫారసుచేయడం.
4) దృష్టికోకల ఈ ప్రయోజనాలను సాధించడంకోసం ఇండియా రైల్వేల చట్టానికి, ఇందుకు సంబంధించిన తదితర శాసనాలకు అవసరమైనచోట తగు సవరణలను సూచించడం.

ప్రజలు, ప్రయాణికుల సంఘాలు, ఇతర సాంఘిక వాణిజ్య సంస్థలు తమ సూచనలు వగైరాలను "సెక్రటరీ, (టి.జి.) రైల్వేబోర్డు, రైల్‌భవన్, క్రొత్తఢిల్లీ" అనే చిరునామాకు 31—7—1966 తేదీ దాటకుండా అందేటట్లు పంపగోరుచున్నాము.

సెక్రటరీ,
రైల్వే బోర్డు

చెముడా? లేక సరిగ్గా వినపడదా?

మీ చెవులు పరీక్షచేసి ఆర్నీ ఒటికన్ శ్రేష్ట వినికిడి సాధనాలలోని సరిక్రొత్తమోడరి వాటినుంచి మీకు సరిపోయే ఒక వినికిడి సాధనాన్ని అమర్చిపెట్టటానికి మా సలహాదారు ఇప్పుడు ఒక ఆడియోమీటర్‌తో మీ ప్రాంతం పర్యటిస్తున్నారు.

- వచ్చే వారందరికీ సలహా **ఉచితం**
- కొనుక్కునేవారికి ఆడియో మీటర్ పరీక్షలు **ఉచితం.**
- చెవిటితనము, రకాన్ని బట్టి సైంటిఫిక్ ఫిట్టింగు.
- మీ పాత వినికిడిసాధనం సరసమైన విలువకు మారిండి తీసుకోబడుతుంది.
- కనుపించని ఫిట్టింగ్సు ఇప్పుడు లభిస్తున్నవి. (ఇయర్‌ఫోన్ ఏదీ కనుపించదు).

ఈ అవకాశాలను వినియోగించుకుని మా సలహాదారును దిగువచోట్ల కలుసుకొనండి.

చోటు	అడ్రసు	తేదీ
ఏలూరు	వసంతమహల్ లాడ్జింగ్, జి. టి. రోడ్డు దగ్గర,ఏలూరు.	జూలై 22, 23, 24
రాజమండ్రి	శాంతినివాస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, మెయిన్‌రోడ్డు, రాజమండ్రి.	జూలై 25, 26, 27
కాకినాడ	లాన్స్ ఎం. ఎల్. హోం, మెయిన్ రోడ్డు, కాకినాడ.	జూలై 28, 29, 30

సంప్రదింపు వేళలు: ఉ. 8—30 గం.ల నుంచి మ. 12—30 గం.ల వరకు మ. 2—30 గం. లనుంచి సా. 6—00 గం.ల వరకు

ప్రతిచోటా చివరిరోజున: ఉ. 8—30 గం.ల నుంచి మ. 12—30 గం.ల వరకు మాత్రమే.

మెస్సర్స్ హియర్‌టోన్ ఏజన్సీస్,
13/2, జిజ్ఞాసం రోడ్డు, పాంచీటాళి, టి. నగర్, మద్రాసు 17
పోస్టు బాక్సు నం. 4130, బొంబాయి—7.

Ghari

నాణ్యత ప్రధానమైనప్పుడు నికో



ఎలెక్ట్రికల్ మోటార్లు,
ఫాను, ట్రాన్స్‌ఫార్మర్లు,
టెలి-కమ్యూనికేషన్
అవసరములకు అన్ని జాతి
BSS & ISS ప్రమాణములను
అనుసరించి తయారుచేయబడినవి

నైకో కేబుల్స్

ది నేషనల్
ఇన్స్యులేటెడ్
కేబిల్ కం. ఆఫ్
ఇండియా లిమిటెడ్
నికో హౌస్, 2, హేర్ వీధి, కలకత్తా-1.
బ్రాంచి: కాశ్మీర్ గేట్,
పోస్టు బాక్సు నం. 1644, ఢిల్లీ
దిగువ చోట్ల ఏజన్సీలు: బొంబాయి, నాగపూర్, జబల్‌పూర్, లక్నో, పాట్నా, కాన్పూర్, గౌహతి, సికింద్రాబాద్, బెంగుళూరు, త్రివేండ్రం, మద్రాసు, విశాఖపట్నం, కోయంబత్తూరు, కొచ్చిన్, రవూర్కెలా, కటక్.
NICCO-4-SEKAI

రేడియో

శుక్రవారం, జూలై 22
శక 1888—ఆషాఢ 30

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—20 గాంధీమార్గము, 7—45 సంగీతశిక్షణ, 11—45 మాధ్యమిక పాఠశాలలకు, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 లలితసంగీతం. సాయంత్రం: 5—30 స్థానికప్రకటనలు, 5—35 లలిత సంగీతం, 5—50పద్యపఠనం,6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రూపకము, 7—45 కర్ణాటక సంగీతం, 9—30 సాహిత్య సందిని, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె, 8—30 ఐ. భువనేశ్వరి: గాత్రసంగీతం, 11—45 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10వాద్యసంగీతం, నామగిరిపేట కృష్ణన్: నాదస్వరం. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—00 యు. కృష్ణమూర్తి: వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15గాంధీమార్గము, 7—40 కె. కణ్ణన్: వేణువు, 11—45 మాధ్యమిక పాఠశాలలకు. మధ్యాహ్నం:12—05 రాష్ట్రగానం, 12—15 వార్తలు— వ్యాఖ్యలు, 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 సంటసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 రూపకం, 7—45 పి. ఎల్. జానకిరామ్: వీణ, 9—30 సాహిత్య నందిని, 10—00 కోటసత్యవతి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 జె. వనజ, 8—15 ఎస్. బాలమురళీకృష్ణ, లాల్‌గుడి జి. జయరామన్, వయొలిన్, తంజావూర్ ఉపేంద్రన్ మృదంగం, 9—45 వి. ఎల్. వేదగిరి: వయొలిన్, 10—30 మధురగీతం. మధ్యాహ్నం: 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రం: 5—30జె.వనజ, 6—45ఎస్.కె.దొరస్వామి పిళ్లై: నాదస్వరం, 9—15రాధా, జయలక్ష్మి, 10—30 చిత్రగానం, 11—00 హిందూస్థానీసంగీతం, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమంజరి, 7—30 ఎస్. కె. దొరస్వామి పిళ్లై: నాదస్వరం, మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 6—45 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గీతమాలిక, 7—30 జయభేరి: రూపకం, 7—45 గీతమాలిక, 10—35 ప్రసారసమాప్తి.

ఆంధ్రరత్న స్మారక సంఘనిధికి విజ్ఞప్తి

అమలాపురం, జూలై 20:— ఇటీవల హైదరాబాద్‌లో స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి అధ్యక్షతక్రింద జరిగిన ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య కేంద్ర స్మారకసంఘ సమావేశంలో సంఘ నిర్ణయాలను అమలు జరిపించుటకై యీదిగువ కార్యవర్గం ఏర్పాటు చేయబడింది:

అధ్యక్షులు: శ్రీ బి. వి. సుబ్బారెడ్డి [స్పీకర్], ఉపాధ్యక్షులు: శ్రీ పి. తిమ్మారెడ్డి [ఎం. ఎల్. ఏ.] కోశాధికారి: శ్రీ జెల్ది జగదీశ్వరయ్య, కార్యదర్శులు: శ్రీయుతులు ఎమ్. ఆనందం [ఎమ్. ఎల్. సి.], జి. వి. సుబ్బారావు, టి. వి. ఎస్. చలపతిరావు, [ఎం.ఎల్.ఎల్.] ప్రగడ కోటయ్య, సభ్యులు: శ్రీయుతులు డి. యస్. సుబ్రహ్మణ్యం, [ఎం. ఎల్. ఏ.], దంటు భాస్కరరావు [ఎం. ఎల్. ఏ.] శరణు [illegible]స్వామి చౌదరి [ఎమ్. ఎల్. ఏ.] వీరితరులను చేర్చుకొనవచ్చును.

సమితిలో ప్రతిసభ్యుడును సంఘనిధికిగాను మాటుపడహోర్లకు తక్కువకాని విరాళాన్ని స్వయంగాగాని, వసూళ్ల రూపంగాగాని సమకూర్చవలెనని సభలో తీర్మానింపబడింది. అట్టి విరాళాలు కోశాధిపతి శ్రీ జెల్ది జగదీశ్వరయ్య, మారేడుపల్లి, సికిందరాబాద్ అను చిరునామాకు పంపాలని శ్రీ జి. వి. సుబ్బారావు తెలియచేస్తున్నారు. [వు. వి.]

స్మృతి

భీమవరం, జూలై 20:— పి. డబ్ల్యు.డి. రిటైర్డు అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ కోటి కలపాటి పద్మనాభం [65] ఈనెల 15 వ తేదీన కాకినాడలో మృతిచెందారు. వీరికి భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు గలరు. [ప్ర. ప్ర.]

బడిపిల్లలకు పాలు పంపిణీ సౌకర్యం

విజయనగరం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో

విజయనగరం, జూలై 20:— భారత దేశంలో బడిపిల్లలకు పుష్టికరమైన ఆహారం అందించే పథకంక్రింద యుటీవల అమెరికా ప్రభుత్వ సౌజన్యంతో విశాఖ జిల్లా కలెక్టరుకు పాలపొడిబస్తాలు భారీమొత్తంలో అందాయి. అవి జిల్లాలోగల అనధికారసేవాసంస్థల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులైన బాలబాలికలకు పంచిపెట్టడానికి ఒక పథకం రూపొందించబడింది.

ఇక్కడ ఈ పాలు పంపిణీచేసే కార్యక్రమం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది.

ఇటీవల ఈ సంస్థ అధ్యక్షుడు అయిన పి. సుబ్బారావు అధ్యక్షతన యిక్కడి కంటోన్మెంట్ మునిసిపల్ హైస్కూలులో జరిగిన ప్రత్యేకసభలో ఈ పాలు పంపిణీ పథకం సబ్‌కలెక్టర్ శ్రీ ఎస్. ఆర్. గోవిందరాజన్ ఆవిష్కరించారు. ఆ రోజు వెయ్యిమంది బాలబాలికలకు పాలు తయారుచేసి పంచిపెట్టారు.

సబ్‌కలెక్టర్ శ్రీ గోవిందరాజన్ అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ పథకం నిర్వహించటానికిబాధ్యతవహించిన క్రమమైన ఏర్పాట్లుచేసినందుకు యిక్కడి లయన్స్‌క్లబ్‌ను శ్లాఘించారు. ఈ పథకం విజయవంతంగా కొనసాగితే ఎప్పటికైనా పాలపొడి కావలసినా అందించే వీలుందని తెలియజేస్తూ ప్రస్తుతం 10 బస్తాలు యివ్వడం జరిగిందని చెప్పారు.

స్థానికవర్తకులు లయన్ ఎం. వెంకట్రావు త్రమ స్వంతసిబ్బంది సమేతంగా ఈ పథకం సక్రమంగా అమలుజరిపించే బాధ్యత వహించారు.క్లబ్ కార్యదర్శి లయన్ ఎ. గోపాలరావు స్వాగతవచనంతో ప్రారంభం అయిన సభ లయన్ జి. రామచంద్రరావు వందన సమర్పణతో ముగిసింది. [వు. వి.]

వివిధ గ్రామాలలో ఖాదీ ఉత్పత్తి పరిశీలన

శ్రీకాకుళం, జూలై 20:— శ్రీ కె. వైద్యనాథన్ [ఖాదీగ్రామీణ పరిశ్రమల కమీషనర్ కాకినాడ]—యుటీవల యిక్కడకు వచ్చారు. జిల్లా నిర్మాణ కార్యక్రమ సంఘ అధ్యక్షుడు శ్రీ పుల్లెల సీతారామయ్యతో పొందూరు, సింగుపురం, నరసన్నపేట గ్రామాల్లో ఖాదీ ఉత్పత్తి ఉపయోగం ఎలా జరుగుతున్నదో తిలకించారు.

ఆంధ్రపత్రిక విలేఖరితో డైరక్టరు శ్రీ వైద్యనాథన్ మాట్లాడుతూ "ఖాదీ ప్రపంచంలో శ్రీకాకుళం జిల్లా ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకొన్నదని, ఖాదీని ప్రేమించే ధనవంతులకు ఖాదీ బాగా ఉపయోగపడుచున్నదని విదేశీబట్టలమీద మోజుగావున్న ఈ కాలంలో కూడా ఖాదీనేతలో నేర్పు—నవీనానికరణం—విపుణత కనిపిస్తున్నాయని, కాని అన్ని తరహా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేయడానికి అవకాశమున్నదని సౌమ్యాక ప్రజలు వాడుకొనుటకు అనుగుణంగా ఉత్పత్తిని అధికతరం చేయవచ్చునని అన్నారు. ఈ విషయంపై ఖాదీ కమీషన్ ఉద్యోగులతో,పర్కర్లతో, ప్రతినిధులతో సర్టిఫైడ్‌ఖాదీ సంఘాల వారితో కూడా సంప్రదింపులుజరుపబడ్డాయి.

స్థానికంగా ప్రజలుచూపే ఆదరణతో, నాయకత్వంలోవుండే శక్తివల్ల ఈ జిల్లాలో ఖాదీ ఉత్పత్తి అశేషంగా అభివృద్ధి చేయగలమన్నారు. [వు.వి.]

పాలకొల్లు మిత్రబృందం నూతన కార్యవర్గం

పాలకొల్లు, జూలై 20:— స్థానిక మిత్రబృందం సర్వసభ్య సమావేశం శ్రీ అద్దేపల్లి రామప్రసాద్ అధ్యక్షతన యుటీవల జరిగింది. నూతన సంవత్సరానికి ఈ క్రింది కార్యవర్గం ఎన్నికయింది.

గౌరవ అధ్యక్షులు: శ్రీ అద్దేపల్లి రామప్రసాద్., అధ్యక్షులు: శ్రీ బొండాడ వెంకటరాధారమణగుప్త., ఉపాధ్యక్షులు: శ్రీ అత్యం జగన్‌మోహన్‌గుప్త, శ్రీ చుండూరి వెంకట్రామారెడ్డి., కార్యదర్శి: శ్రీ గుత్తికొండ వీరభద్రం, సహాయ కార్యదర్శులు: శ్రీ దేవత ఆదినారాయణమూర్తి, శ్రీ గమిని మాణిక్యాలరావు, శ్రీఅల్లాటి రామకోటయ్య., కోశాధికారి: శ్రీ పొలిన సోమేశ్వరరావు., మరి 16 మంది సభ్యులు. ఈ సంవత్సరం నవంబరు 14—వ తేదీనుండి మిత్రబృందం 11 వ వార్షిక నాటక, నాటికల పోటీలు జరపడానికి నిర్ణయింపబడింది. వివరాలకు: కార్యదర్శి మిత్రబృందం, అని వ్రాసి తెలుసుకోవచ్చును. [వు. వి]

సైకిల్ దొంగతనం నేరానికి జైలు శిక్ష

విజయనగరం, జూలై 20:— పాయకరావుపేటనుండి వచ్చిన కరిసివీరభద్రుడనేవ్యక్తి మూడువందలువిలువగల ఒక హంబరుసైకిలు యిక్కడ దొంగిలించి ఒక సైకిలు షాపులో అమ్మటానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణపై ఒకటవ టౌను సబ్‌యిన్‌స్పెక్టర్ శ్రీ ఆర్.వి. రాజు అతనిని చోరీఆస్తితోసహా నిర్బంధంలోకి తీసుకున్నారు.

తరువాత ఎ. డి. ఎం. కోర్టులో ఈ దొంగ మీద చార్జిషీటు దాఖలు చేయబడింది. ఎ. డి. ఎం. శ్రీ వెంకటాద్రి ఈ సైకిలు దొంగకు ఆరునెలలు జైలు శిక్ష విధించారు.[వు.వి].

చినగంజాం స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల

ఒంగోలు, జూలై 20:— సదరన్‌రైల్వే జనరల్ మేనేజరు, ఒంగోలు రైల్వే ప్రయాణికులసంఘ కార్యదర్శికి పంపినసమాచారంలో అక్టోబరు 1వ తేదీనుండి క్రొత్త టైంటేబులు అమలులోకి రాగలదని అప్పటినుండి చినగంజాం రైల్వేస్టేషన్‌లోసదరన్ ఎక్స్‌ప్రెస్‌లు మద్రాసు హౌరామెయిలు బండ్లూ తప్ప మిగతాఅన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లూ ఆగునని తెలియజేశారు. [ప్రత్యేక]

వరంగల్‌లో శాంతి పరిరక్షణ

పట్టణవాసులకు శ్రీ హయగ్రీవాచారి విజ్ఞప్తి

వరంగల్, జూలై 20:— శాంతి,సామరస్యం కాపాడవలసిందిగా ప్రాంతీయ సరఫరా ధ్యక్షుడు శ్రీ టి. హయగ్రీవాచారి నిన్న వరంగల్ ప్రజలకు విజ్ఞాపన చేశారు.

ఒక దేవతాపూజ సందర్భంగా రెండు మతాలమధ్య హనుమకొండ చౌరస్తాలో ఉద్రిక్తపరిస్థితి ఏర్పడినది.

ఈ దేవతా విగ్రహం కనిపించిన స్థలం పురావస్తు ప్రాముఖ్యంగలదో లేక ఒక మతానికి సంబంధించిన శ్మశానవాటికో నిర్ణయించడానికి విచారణ జరిపింపవలసినదిగా ప్రభుత్వాన్ని శ్రీ హయగ్రీవాచారి కోరారు. [వు. వి.]

శ్రీ రమణమహర్షి విశిష్టత

గుడివాడ జ్ఞానోత్సవ సభలో వలుపురి ప్రసంగాలు

గుడివాడ, జూలై 20 :— శ్రీ రమణ మహర్షి బుద్ధులలోవిశిష్టమైనవారు.శ్రీ శంకరులు జ్ఞానమే మోక్షహేతువనీ, వేదములే ప్రమాణమనీ, హిందూమతము ననుసరించి సన్యసించినవారే విచారణకు అర్హులనీ బోధించారు. శ్రీ రమణులు భక్తి సాక్షాత్తు మోక్షాన్ని యివ్వగలదనీ, సర్వ మతగ్రంథములు ప్రమాణములేననీ, నిజానికి మోక్షసాధకుడు మతస్థుడు కానక్కరలేదనీ, గృహస్థజీవితమే ఉత్తమమైనదనీ, విచారణకు జాతి, కుల మతములు లేవనీ బోధించారు. ఆత్మఅయిన హృదయం దేహంలో కుడివైపున ఉన్నదనీ, "నేను" అనునది మహామంత్రమనీ, ఇది ప్రణవముకన్నా శక్తివంతమైనదనీ చెప్పి, 'యోగమంత్రశాస్త్రములను సంపన్నం చేశారని 'రమణవాణి' సంపాదకులు శ్రీ ఎం. ఆర్. నాగేశ్వరరావు, శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో స్థానిక భగవాన్ భూజోమండలివారు జూలై 15,16,17 తేదీలలో జరిపినజ్ఞానోత్సవాలలో ప్రసంగించారు.

మొదటిరోజు సభకు శ్రీ కాళ్ళకూరి సీతారామయ్య అధ్యక్షత వహిస్తూ, శ్రీ రమణులు తన 17 వ యేట మృత్యు అనుభవంలో తాను ఆత్మస్వరూపుడనని అనుభవ పూర్వకంగా గ్రహించి, మృత్యుంజయుడై అవతరించారని అన్నారు. శ్రీ ఎం. నరసింహారావు ప్రార్థన చేశారు.

చివరిరోజున శ్రీ అన్నాప్రగడ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ, శ్రీ రమణమహర్షి కుమారస్వామి అవతారమేననీ, నే నెవడను? అను ప్రశ్నద్వారా సాధకులను సులభంగా ఆంతర్ముఖ పరిచారనీ, కేవలం శాస్త్రచర్చకన్నా? ఉపాసనయే ఉత్తమోత్తమమైన సాధన యని శ్రీ రమణులు ప్రబోధించారని, ఆయన అన్నారు. శ్రీ యలమంచిలి సత్యనారాయణస్వామి "ఉపదేశసారం" పారాయణ చేశారు.

రాజమండ్రిమున్సిపల్ మార్కెట్‌లో పారిశుద్ధ్యం

స్థితిని మెరుగుపరచాలని విజ్ఞప్తి

రాజమండ్రి, జూలై 20:— రాజమండ్రి మున్సిపల్ నాగులచెరువు మార్కెట్‌వర్తకుల సర్వసభ్య సమావేశం యిటీవల ఇన్నీసుపేటలో శ్రీ జి. యస్. బాలాజీదాస్ అధ్యక్షతన జరిగింది.

మున్సిపల్ మార్కెట్ల అభివృద్ధికి పురపాలకసంఘం పూనుకున్నా, మార్కెట్టులోను, బయట పరిశుభ్రత విషయంలో వెంటనే చర్య తీసుకోవాలి, ఈ సీజనులో అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదమున్నందున ప్రజలునిత్యమూ వాడే ఆహార వస్తువులు అమ్మే ప్రాంతంలో పారిశుద్ధ్యంపట్ల అతిజాగ్రత్త వహించవలసిన బాధ్యత మార్కెట్‌వర్తకులపైన ముఖ్యంగా పురపాలకసంఘం ఆరోగ్యశాఖపైన ఉన్నదని అధ్యక్షులు అన్నారు. శ్రీ పిల్లల వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, శ్రీమతికోరంగి గురువులమ్మ ఉపాధ్యక్షురాలుగా, శ్రీ పెదిరెడ్డివీరన్న కార్యదర్శిగా, శ్రీయన్. సూర్యారావు సహాయ కార్యదర్శిగా, శ్రీ కోరాడ తమ్మయ్య కోశాధికారిగా, వీరుగాక 10మంది కార్యవర్గ సభ్యులుగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. [వు.వి]

అనపర్తి ఐ. ఎల్. టి. డి. కంపెనీవర్కర్ల సహకారసంఘం

అనపర్తి, జూలై 20:— ఇండియన్‌లీఫ్ టొబాకో డెవలప్‌మెంటుకంపెనీ వర్కర్ల కో—ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనపర్తి మహాసభ 11వ తేదీన సొసైటీ అధ్యక్షుడు శ్రీ తాడి సత్యనారాయణరెడ్డి అధ్యక్షతను జరిగింది.శ్రీ జి. యస్. బాలాజీదాస్ మాట్లాడుతూ సొసైటీ రాజమండ్రి, అనపర్తిలలో చౌకధరల డిపోలను స్థాపించి కార్మికులకు చౌకగా వస్తువులను సరఫరాచేసి యీ రెండేండ్లలో వేయిరూపాయలు లాభసాటిగా నిర్వహిస్తున్నందులకు కార్మికులను, ముఖ్యంగా డైరక్టరు బోర్డు సభ్యులను అభినందించారు. కార్మికులకు పనిరోజులు తగ్గుట మూలంగా ధరలు పెరిగి, ఆదాయపువిలువ తగ్గుటమూలంగా సతమతమవుతున్న కార్మికులు అప్పులు పెంచాలనికోరారు. కార్యదర్శి శ్రీ తేతల రామారెడ్డి నివేదిక సమర్పించారు. ఈ క్రింది తీర్మానము ఏకగ్రీవముగా ఆమోదించబడినవి:

నూతన సంవత్సరానికి డైరక్టర్లుగా ఈ క్రిందివారిని ఎన్నుకున్నారు: శ్రీ తాడి సత్యనారాయణరెడ్డి: అధ్యక్షులు, శ్రీ కాళ్లిబ్రహ్మం: ఉపాధ్యక్షులు, శ్రీయుతులు కె. వెంకన్న, సి. బాసిరెడ్డి, ఎస్. మారన్న, ఎస్. వీరెడ్డి, వై. ఆనందం, కె. చిట్టిరాజు, శ్రీమతి కుడుపూడి మాణిక్యం: డైరక్టర్లు [వు.వి]

తూర్పుగోదావరిజిల్లాలో భారీ వర్షం

కాకినాడ, జూలై 20 :— తూర్పుగోదావరి జిల్లాలో ఈనెలలో మంచి వర్షం పడింది. రైతుల బాధలు తీరినవి. ఆందోళన [illegible]

గుంటూరులో దేశభక్త శతజయంతి ఉత్సవాలు

జీవిత చరిత్ర, సావనీర్ ప్రచురించడానికి నిర్ణయం

గుంటూరు, జూలై 20:— దేశభక్త కొండా వెంకటప్పయ్య శతజయంతి ఉత్సవాలు ఇక్కడ అక్టోబరు ఒకటవ తేదీన జరుగుతాయి. ఆ సందర్భంగాదేశభక్త జీవితచరిత్ర, ఒక సావనీర్ ప్రచురిస్తారు.

శాసనమండలి అధ్యక్షుడు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య అధ్యక్షతను మునిసిపల్ కార్యాలయంలో నిన్న ఇక్కడ రాష్ట్ర, స్థానిక శతజయంతి ఉత్సవాల కమిటీలు సంయుక్తంగా సమావేశమైనాయి. ఈ సమావేశం పైన ఉదహరించిన నిర్ణయం చేసింది.

పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ జి. వి. పున్నయ్యశాస్త్రి ప్రసంగిస్తూ, ఈ విషయం తెలియజేశారు. పట్టణంలోని ప్రముఖప్రాంతంలో ఆ మహానాయకుని కాంస్యవిగ్రహం [బస్టు] ప్రతిష్ఠించాలని సంకల్పించబడినదని చెప్పారు.

కళాశాలరోడ్డుపై ఓవర్‌బ్రిడ్జికి శ్రీ కొండా వెంకటప్పయ్య పేరుపెట్టాలని మునిసిపాలిటీకి విజ్ఞాపన చేశారు.

గుంటూరు పట్టణంలో రు 10 వేలు వసూలుచేయడానికి, గాంధీపార్కులో ఒక బహిరంగసభ జరపడానికి సంకల్పించబడినది.

నిధుల వసూలుకు దిగువ నుదహరించిన వారితో కమిటీ నెలకొల్పబడింది:

శ్రీయుతులు సిహెచ్. హనుమయ్య, మేడూరి నాగేశ్వరరావు, ఎస్. అంకమ్మ, మద్దిసుదర్శనం, జి. వి. పున్నయ్యశాస్త్రి, డి. హనుమంతరావు, ఎ. ఎస్. కృష్ణ, పి. సీతారామయ్య, డాక్టర్ ఎ. ఎస్. చలపతిరావు. [వు. వి.]

కృష్ణాజిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం

మచిలీపట్నం, జూలై 20 :— కృష్ణ జిల్లాపరిషత్ స్టాండింగు కమిటీ యిటీవల సమావేశముయింది.

జగ్గయ్యపేట సమితి ప్రాంతం ఖనిజ సంపదకు ఉనికి కాబట్టి, క్రొత్త గనులను గుర్తించేందుకు సర్వే చేయించవలసిందిగా జగ్గయ్యపేట సమితిని కోరారు.

ఎలకపూర్ గ్రామం రెండు వర్గాలమధ్య కొట్లాట

ఎనిమిదిమందికి గాయాలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 19 :— తాడివర్తిలోని మున్సిఫ్ కోర్టుకు సమీపంలో ఎలకపూర్ గ్రామం తాలూకు రెండు పార్టీలకు చెందిన వ్యక్తులు నిన్న త్రోవలో కొట్లాడుకుని ఈటెలు, తుపాకులు యధేచ్ఛగా వాడినట్లు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి నేడు అందిన వార్త తెలుపుతున్నది.

ఈ కొట్లాటలో ఎనిమిదిమంది గాయపడినట్లు, అందులో ఇద్దరికి తుపాకిగుండ్ల దెబ్బలు, మిగిలిన వారికి ఈటెపోట్లు, తగిలినట్లు ఆ వార్త వివరిస్తున్నది. వారు వాడిన తుపాకులకు లైసెన్సు లేదు.

పోలీసులు కేసు, కౌంటర్ కేసు రిజిస్టరు చేశారు.

జాన్ బేకర్ వారి ఉక్కు చిత్రిక మిగతా వాటి కంటె ఎక్కువ పదునైనది*



* అరు రెట్లు ఎక్కువ పదునుగా మరియు నున్నగా ఉన్న టంగ్‌స్టన్ బ్లేడు చాల కాలము పదును చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది.

సరియైన విధముగా దిట్టము చేయబడింది మరియు టెంపర్ పెట్టబడింది.

అలీపూర్‌లోనున్న గవర్నమెంట్‌హౌస్ వారిచే పరీక్షింపబడింది మరియు వారి సమ్మతిని పొందింది.

జాన్ బేకర్ వారి యితర తయారులు హెచ్చు నాణ్యమైన ఉక్కు ఆకుదార్లు రెండు విధములుగా ఉపయోగపడే స్క్రూ డ్రైవరు.

జాన్ బేకర్ & సన్స్
కిల్లిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క విభాగము, కిల్లిక్ హౌస్, హోమ్ స్ట్రీట్, బొంబాయి
INTER PUB/JB-6/162 TL

tik-20®

టిక్-20 నల్లులను చంపును





నల్లులను
చంపుటక
అత్యుత్త
నల్లులను
చంపుటక
అత్యుత్త

నల్లులను చంపుటకు అత్యు
ం చంపుటకు అత్యుత్తమ
కు అత్యుత్తమమైనది న
నల్లులను చంపుటకు అత
కు చంపుటకు అత్యుత్తమ
అత్యుత్తమమైనది నల్ల

టాటా ఫైసన్ ఉత్పత్తి

ఇప్పుడు ప్యాకెట్ మీద
క్రొత్త
చిహ్నముతో లభిస్తోంది
నల్లులను చంపుటకు అత్యుత్తమమైనదీ
మీకు లభిస్తుందని అది గ్యారంటీ చేయును.

నకిలీ సరకుని కొని మోసపోకండి

Bensons/I-TFI-25 TEL

విజయవాడలో సిమెంటు కొరత

విజయవాడ, జూలై 20 :— విజయవాడలో కంట్రోలు ధరలకు సిమెంటు దొరకక ఇండ్లు కట్టుకునేవారు, ఇండ్లు మరమ్మత్తులు చేసుకునేవారు నానా అవస్థలు గురికావలసివస్తున్నది. సిమెంటు బస్తాకు నిర్ణయించబడిన ధర రు. 9.53 పైసలు. కాని, ఈ ధరకు సిమెంటు లభించడం లేదు.

ఇటీవల డీలర్లు విద్యుచ్ఛక్తి కొరతమూలంగా సిమెంటు ఉత్పత్తి తగ్గించిన సాకుగా చెప్తున్నారు.

200 ల బస్తాలకుపైన సిమెంటు కావాలనుకుంటే ఫ్యాక్టరీకి దరఖాస్తు చేసుకోవలసి వుంది. అంతకు లోపు విల్వలకు 'డీలర్ల'పై నే ఆధారపడాలి. డీలర్లు తమకు యిష్టంవచ్చిన రేటుకు అమ్ముతున్నారు. ఈ రేటు రు. 15 ల వరకూ కూడా ఒక్కొక్క సందర్భంలో వుంటున్నది.

విజయవాడలో సినిమా ప్రదర్శనలు

తిరిగి రోజూ మూడుఆటలు

విజయవాడ, జూలై 20 :— విద్యుచ్ఛక్తి సరఫరా పరిస్థితి మెరుగు అయిన కారణంగా నేటి నుండి విజయవాడలోని అన్ని సినిమాహాల్లలో మామూలు ప్రకారం రోజూ మూడు ఆటలు ప్రదర్శించడానికి నిర్ణయించారు.

22—7—66 మ్యాటినీతో గొప్ప ప్రారంభం !

నవరంగ్ - విజయవాడ

(రోజూ 4 ఆటలు)

దొంగనోట్లను తయారుచేయు అంతర్జాతీయ ముఠాను సీక్రెట్ ఏజంట్ ఎలా తుద ముట్టించింది మీరు ఈ చిత్రంలో ప్రత్యక్షంగా చూస్తారు.

మొట్టమొదటినుండి చిట్టచివరివరకు ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యములతో ఇప్పటికి వచ్చిన గూఢచారి చిత్రాలను మరిపించే గొప్ప చిత్రం.



విజయవంతమైన 2 వ వారం

స్వామి - రాజమండ్రి

—పూర్ణా ప్రొడక్షన్స్ రిలీజ్

మీరు విశాఖపట్టణమునకు విచ్చేసినపుడు ఆధునిక సౌకర్యములు కలిగిన 'హోటల్ పూర్ణా'కు దయచేయండి

SUVARNA

క్రీడాలోకం

బ్రెజిల్‌పై పోర్చుగల్ గెలుపు

ప్రపంచ ఫుట్‌బాల్

లండన్, జూలై 20:— గత 8 ఏండ్లగా ప్రపంచ చాంపియన్సుగా ఉన్న బ్రెజిల్, నిన్న పోర్చుగల్‌మీద 1—3 గోల్సుతో ఓడింది. దీనివల్ల, క్వార్టర్‌ఫైనలుకు బ్రెజిల్ వచ్చే అవకాశం దరిదాపుపోయినట్లే, హంగేరీ మీద బల్గేరియా గెలిస్తే తప్ప, బ్రెజిల్‌కు ఎట్టి అవకాశంలేదు. అంచనాలమేర యిది జరగటం బహుకష్టం. జరిగినా, గోల్సు సరాసరి లెఖ్ఖ కూడా బ్రెజిల్‌కు అనుకూలంగారావాలి. బ్రెజిల్ 4 గోల్సు చేయగా, వీరి ప్రత్యర్థులు 6 గోల్సుచేశారు. హంగేరీ 4 గోల్సుచేయగా, వారి ప్రత్యర్థులు 4 గోల్సుచేశారు. బల్గేరియా 0—3 గోల్సుతో గెలిస్తే, బ్రెజిల్ రాగలదు.

పోర్చుగల్—బ్రెజిల్ పోటీ చూడటానికి 58,000 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ పోటీలో గెల్వడం బ్రెజిల్‌కు ఎంతో అవసరం. దీనివల్ల, వారి జట్టులో 9 మార్పులుచేశారు. కాని కలిసిరాలేదు. ప్రపంచమేటి ఆటగాడు పేలే 30 వ నిముషంతర్వాత, ఆటలో కుంటుతూ ఆడాడు. అతడు చివరిదాకా సరియగుస్థితిలో ఆడగల్గినా, పోటీఫలితంలో మార్పువుండేది కాదనితోచింది. పోర్చుగల్ విజయానికి వారి ఇన్‌సైడ్‌ఫార్వర్డు యుసేబియో, ముఖ్య కారకుడు. ఈ టోర్నమెంటులో ఇతడి ఆట దోరణి బట్టే, యుసేబియోను పైలే సమానుడుగా లెక్కిస్తున్నారు. ఇప్పటికే యుసేబియో యూరోపు మేటి ఫుట్‌బాలర్‌గా గణుతి కెక్కాడు.

నాల్గవ గ్రూపులోని, మరొక ముఖ్య పోటీలో, నార్త్‌కొరియా, ఇటలీని 1—0తో ఓడించింది. దీంతో చాంపియన్‌షిప్పు నుంచి ఇటలీ నిష్క్రమించింది. ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నమెంటులో, ఇది పెద్ద తారుమారు ఫలితంగా ఎంచబడ్డది. చైలీ, రష్యాను ఓడిస్తే తప్ప, నార్త్‌కొరియా ఫైనల్ రవుండుకు రాగలదు.

రెండవ గ్రూపులో, స్విట్జర్లాండ్‌ను, 2—0తో ఓడించి, అర్జెంటీనా ఫైనల్ రవుండ్సుకు చేరింది. పశ్చిమ జర్మనీ, స్పెయిన్‌ల పోటీలో గెల్చినవారు ఈ గ్రూపునుండి రెండవ వారుగా రాగలరు.

మొదటి గ్రూపునుండి, మెక్సికోతో అతికష్టంతో సమంచేసి, ఉరుగ్వే ఫైనల్ రవుండకు చేరింది. ఫ్రాన్స్‌తో సమంచేయగల్గినచో, ఇంగ్లండ్ ఈ గ్రూపునుండి రెండవ జట్టుగా ఫైనల్ రవుండ్సుకు రాగలదు.

ఇప్పటి పోటీలమేర పోర్చుగల్ ఈ చాంపియన్‌షిప్పు గెల్చే అవకాశం ఎక్కువని చాలా మంది అభిప్రాయం. పోటీ ఫలితానికి పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం తన ఆటగాళ్ళకు బహుమానం యిస్తానని ఇచ్చి, ఖరీదిచ్చి ప్రోత్సహించటం మరొక విశేషం.

స్టేట్ బ్యాంకు టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 20:— స్టేట్ బ్యాంకు టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత పోటీలలో ఖొడాజీ సెమీఫైనలుకు చేరాడు.

నిన్నటి పోటీలలో మహమ్మద్ అజాం [హైదరాబాద్], టి.యస్. ఖంబట్టా [3సీడ్]ను 10—21, 23—21, 21—10తో ఓడించటం ముఖ్యవిశేషం.

ఇతర ముఖ్యపోటీఫలితాలు:

[క్వా. ఫై]: ఖొడాజీ—శంకర్ 23—21, 21—16, 21—14. [3వ రౌండు] : ఆమనదీవాలా — జి. యస్. మణి 21—18, 21—13., ఫెర్నాండెజ్ — హరిహరశాస్త్రి 16—21, 23—21, 21—15. డబుల్స్: [క్వా. ఫై]: ఖొడాజీ, ఆన్‌సదీవాలా—శర్మ, టెండోల్కర్ 21—8 21—17, 21—6.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 20:— రహీం ఫుట్‌బాల్‌లీగులో నిన్నటి పోటీలలో, గ్రాస్‌హాపర్స్, హెడ్‌క్వార్టర్స్‌పోలీసును 5—1 గోల్సుతో ఓడించగా, సిటీకాలేజీ ఓల్డ్‌బాయ్స్, ఎలక్ట్రిసిటీ రిక్రియేషన్‌క్లబ్‌ల మధ్య పోటీ 1—1తో సమమయింది.

హెడ్‌క్వార్టర్స్‌పోలీసుమీద పోటీలో, గ్రాస్‌హాపర్స్ సెంటర్‌ఫార్వర్డు టహేర్ 5 గోల్సు వరుసన చేసాడు. ఇంతవరకు ఒక పోటీలో ఎక్కువ గోల్సు [అందులో వరుసగా] చేసిన ఘనత సంపాదించుకొన్నాడు.

ఇతర వార్తలు

సోమర్‌సెట్, వెస్టిండీస్ క్రికెట్‌జట్ల మధ్య పోటీ, వర్షంవల్ల అంతరాయం కల్గి, సమమయింది. వెస్టిండీస్ 445 [5వికెట్లకు డిక్లేర్], సోమర్‌సెట్: 158, 187 [6 వికెట్లకు]

బెంగుళూరులో జరుగుచున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా [అంతర్‌సర్కిల్] క్రికెట్ టోర్నమెంటు సెమీఫైనలులో, హైద్రాబాద్ సర్కిల్ తన మొదటి యిన్నింగ్సుతో 153 పరుగులు మాత్రం చేయగల్గింది. ఇందుకు ప్రతిగా, నిన్న ఆట ఆఖరుకు సర్విడి యకేస్ జట్టు 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. రెండవ సెమీఫైనలులో, బెంగాల్ మొదటి యిన్నింగ్సులో 179 పరుగులు చేయగా, మద్రాసు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఇండో-సోవియెట్ సంబంధాల అభివృద్ధికి మరింత దోహదకారి

ప్రధాని మాస్కోయాత్రపై 'ఇజ్వెస్తియా' వ్యాఖ్య

మాస్కో, జూలై 20 :— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గతవారం సోవియెట్ యూనియన్‌సందర్శించటం ఇండో సోవియెట్ సంబంధాల అభివృద్ధికి మరికొంత దోహదకారి అయిందని సోవియెట్ ప్రభుత్వ వార్తాపత్రిక 'ఇజ్వెస్తియా' అన్నది.

ఆ పత్రికసంపాదకీయం వ్రాస్తూ, 'వ్యక్తిగత సంబంధాలవల్ల ఉభయదేశాల ఆంతరంగిక సమస్యలపై నేగాక, అంతర్జాతీయ సమస్యలపై పరస్పరాభిప్రాయాలను చక్కగా అవగాహన చేసుకునే వీలుంది'' అని అన్నది.

అంతర్జాతీయపరిస్థితి క్లిష్టరూపొందాల్సిన సమయంలో శ్రీమతి ఇందిరాగాంధి సోవియెట్‌కు వచ్చారని ఆ పత్రిక పేర్కొంటూ, యుద్ధశక్తులకంటే శాంతిశక్తులుబలవత్తరమైనవని, సామ్రాజ్య వ్యతిరేక, వలస వ్యతిరేక దేశాలు ఈ తరుణంలో ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుని సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా సమష్టియ చర్యలతో ముందుకు రావడం అవసరమని అన్నది.

ఇండియా, పాకిస్తాన్‌లు అన్ని రంగాలలో సత్సంబంధాలను పెంపొందించుకొని, అపరిష్కృత సమస్యలను ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి శాయశక్తులా కృషిచేయగలవనే ఆశాభావాన్ని ఆ పత్రిక వ్యక్తం చేసింది.

తాష్కెంట్ ఒప్పందానికి అనుగుణంగా ఇండో — పాకిస్తాన్ సంబంధాలను అభివృద్ధి చేయడానికి ఎవరు ముందు చొరవ తీసుకున్నా సమర్థించడానికి తన సంసిద్ధతను సోవియెట్ ప్రభుత్వం తెలిపిందనికూడా ఇజ్వెస్తియా అన్నది.

సైగాన్‌లోని భారతీయ ప్రతినిధి అనుచిత ప్రకటన

విలేఖరుల గోష్ఠిలో ప్రధాని ప్రస్తావన

న్యూఢిల్లీ, జూలై 20 :— సైగాన్ లోని భారత ప్రతినిధి ఉత్తర వియత్నాంపై అమెరికా దాడులను సమర్థిస్తూ, చేసిన ప్రకటన నేన్న ప్రధాని ఇందిరా గాంధి విలేఖరుల గోష్ఠిలో చర్చకు వచ్చింది. భారత ప్రభుత్వం విధానానికి సైగాన్‌లోని దౌత్య ప్రతినిధి చేసిన ప్రకటనకు సమన్వయం ఎక్కడున్నదని విలేఖరులు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

సైగాన్‌లోని భారత ప్రతినిధి ప్రకటన అతని వ్యక్తిగతాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని వివరించారు.

సైగాన్‌లోని భారత ప్రతినిధి పేరు శ్రీ పి. ఎస్. కోట్‌దా సంఘాన్.

కార్మిక శాఖతో రేవు కార్మికుల చర్చలు

న్యూఢిల్లీ, జూలై 19 :— రేవు కార్మికులు జూలై 25 వ తేదీ నుండి సమ్మె ప్రారంభించకుండా చూచేందుకు రేవు కార్మికుల ప్రతినిధుల కార్మిక రవాణా మంత్రిత్వశాఖ అధికారులమధ్య నిన్న యిక్కడ చర్చలు ప్రారంభమైనవి.

ఈ చర్చలు అంత ఆశావహంగా లేవనీ, కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్. కులకర్ణి అన్నారు.

అయూబ్ సుముఖ వైఖరి

రావల్పిండి, జూలై 20:— భారత, పాకిస్తాన్‌ల మధ్య వివాదానికి గల మూలకారణాలను తొలగించడానికి ఇండియా ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ పాకిస్తాన్ దానిని బలపరచగలదని, అట్టి కృషికి సరియైన చేయూత నివ్వగలదని ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి తెలియజేశారు.

భారత ప్రధాని శనివారంనాడు మాస్కోనుండి ఢిల్లీకి తిరిగివస్తూ, పాకిస్తాన్‌మీదుగా తన విమానం ప్రయాణం చేస్తున్న సందర్భంలో ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌కు ఒక సందేశం అందజేయడం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ ''మన రెండు దేశాలు స్నేహంగా, ఇరుగుపొరుగున జీవించాలన్న మీ విశ్వాసంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను'' అని తెలియజేశారు.

అయూబ్‌పంపిన సమాధానం పూర్తిపాఠం నిన్న ఇక్కడ విడుదల చేయబడింది.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక చదవండి

కావలెను

మా అందమైన అనేక రంగుల 1967 బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు స్వీకరించుటకు ఏజంట్లు కావలెను. వివరములకు:
KALIDAS LITHO PRESS,
Post Box No. 60,
Sivakasi (S. India).

BBC
ఎలెక్ట్రిక్ మోటార్లు మరియు పంపింగ్ సెట్లు
కృషికి, పరిశ్రమలకు ఉత్తమమైనవి



తయారుచేయువారు :
బంగార్ బ్రదర్స్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
బొంబాయి-60
ఆంధ్రప్రదేశ్‌కు సోల్ ఏజంట్లు :
మెస్సర్స్ షా ఆటో ఇంజనీరింగ్ కం. ప్రై. లిమిటెడ్,
రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్ [ఏ. పి.]
ఫోన్ : 72535.





Printed and Published by S. Y. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి 31 సంచిక : 198 విజయవాడ 22.7.1966 శుక్రవారం 6 పేజీలు ; 10 పైసలు



ఏ పార్టీకి ఎన్ని కుర్చీలు?

న్యూఢిల్లీ, జూలై 21:— రాబోయే ఎన్నికలలో ఏపార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో కనుక్కొనేందుకు భారతీయ ప్రజాభిప్రాయసంస్థ ప్రయత్నిస్తోంది. దేశం మొత్తంమీద 2000 మందితో వీరు గోష్ఠి జరిపి వాతావరణాన్ని కనిపెడుతున్నారు. వీరిజ్యోతిష్యం రెండునెలల తర్వాత ప్రకటించబడుతుంది. వీరి ఫలితాలు, ఇంచుమించుగా నూటికి తొంభై అయిదు వంతులు సరిగ్గా వుంటాయని విశ్వాసం ప్రకటిస్తున్నారు. అమెరికాలోని గాలప్‌పోల్ పద్ధతిలో ఈ జోస్యం చెప్పబడుతుందట.

అధికారుల స్థాయిలో సంప్రతింపులకు పాకిస్తాన్ అంగీకారం

రావల్పిండినుంచి వర్తమానం అందగానే సమావేశం స్థలం, తేదీలపై నిర్ణయానికి చర్యలు: కాశ్మీర్ పైకూడా చర్చ జరిగే అవకాశం

రావల్పిండి, జూలై 21:— భారత - పాకిస్తాన్ దేశాలమధ్య మంత్రుల స్థాయిలో చర్చలు జరగడానికి ప్రాతిపదికగా, మున్ముందు ఉభయ దేశాల అధికారుల సమావేశం ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు పాకిస్తాన్ అంగీకరించినట్టు మంత్రిమండలి సమావేశం అనంతరం నేడిక్కడ ప్రకటించారు.

నిర్మాణాత్మకమూ ప్రయోజనాత్మకమైన చర్చలకు, వివాద పరిష్కారానికి దోహదకారి కాగలదన్న విశ్వాసంతో గతవారం ఇండియా చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్ అంగీకరించిందని అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

గత మార్చిలో ఉభయదేశాల మంత్రుల సమావేశంలో ప్రతిష్టంభన ఏర్పడిన ఫలితంగా చర్చలు విఫలమైనాయి. అనంతరం తిరిగి చర్చలు ప్రారంభంకావడం ఇదే మొదలు.

తాష్కెంట్ ఒప్పందం ప్రకారం సంప్రతింపులు జరపడానికి ఉభయదేశాలు అంగీకరించాయి.

ఇండో—పాక్ సమావేశాలకు ఒక స్వరూపం చర్చనీయాంశాల అవసరమని, నిర్మాణాత్మక చర్చలు జరపవలసిన సమయం ఆసన్నమైనదని పాక్ మంత్రివర్గ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

పాకిస్తాన్ సమాధానం కోసం ఇండియా ఆతృత

న్యూఢిల్లీ, జూలై 21:— ఉభయ దేశాల అధికారుల సమావేశంపై పాకిస్తాన్‌నుండి అధికారిక సమాధానం కోసం భారతప్రభుత్వం వేచివున్నది.

రావల్పిండిలో పాకిస్తాన్ తన అంగీకారం తెలుపుతూ అధికార ప్రకటనచేసినప్పటికీ, దాని ప్రాయంగా ఢిల్లీకి అధికారిక సమాచారం అందవలసివున్నది. సమాధానం రాగానే, సమావేశం ఎక్కడ ఏ తేదీలలో జరగాలన్న విషయమై నిర్ణయం తీసుకొని అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతారు.

"ముందుగా ఎట్టి షరతులు లేకుండా" ఈ సమావేశం జరగాలని ఇండియా ప్రతిపాదించిందని, పాకిస్తాన్ తాను కోరే పక్షంలో కాశ్మీర్ సమస్య ప్రస్తావించవచ్చని దీని భావమని భారత అధికారి ఒకరు వివరించారు.

తాష్కెంట్ ఒప్పందం అమలుపరిచే విషయమై చర్చించడానికి మంత్రుల స్థాయిలో జరుగనున్న సమావేశం 'నిష్ప్రయోజనం'కారాదని ఇండియా ప్రగాఢ అభిమతం. అందువల్ల ఆ సమావేశానికి ముందున్న ప్రాతిపదిక ఏర్పాటు చేయడానికి ఇండియా శాయశక్తులా కృషిచేయగలదని అభిజ్ఞవర్గాలద్వారా తెలియవచ్చింది.

రాజీనామా యత్నాలకు స్వస్తి

అసమ్మతి వర్గీయుల నిర్ణయం : ఏ. సి. ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 21:— కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజు సలహాను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసమ్మతివర్గానికి చెందిన మంత్రులు తమ రాజీనామా ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి నిశ్చయించుకున్నారు.

కామరాజుతో సమావేశం అనంతరం ఆంధ్ర మంత్రి శ్రీ ఏ.సి. సుబ్బారెడ్డి ఈ విషయాన్ని నేడిక్కడ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.

ఇటీవలి పోర్టు ఫోలియోల మార్పుపట్ల అసమ్మతి వర్గీయులు రాజీనామా చేయాలనుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలోను ప్రభుత్వంలోను ఇటీవలి పరిణామాలపై అసమ్మతి వర్గీయుల వాదాన్ని శ్రీ కామరాజుకు వివరించే నిమిత్తం నిన్న సాయంత్రం శ్రీ సుబ్బారెడ్డి ఇక్కడకు వచ్చారు.

నాగార్జునసాగర్ కు అదనపు సహాయం

కేంద్రం హామీ; డాక్టర్ చెన్నారెడ్డి వివరణ

హైదరాబాద్, జూలై 21:— నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం నిరంతరాయంగా కొనసాగడానికి వీలుగా అదనంగా ఆర్థిక సహాయం చేయవలసినదిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరిందని, రాష్ట్రంవిజ్ఞప్తిని మన్నించి అదనపు సహాయం చేయగలమని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ఆర్థికమంత్రి హామీఇవ్వడం జరిగిందని ఆర్థికమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు. ఎంతమొత్తం సహాయం అందజేయాలన్న విషయమై త్వరలో ఒక నిర్ణయం గైకొనబడుతుందనికూడా డాక్టర్ చెన్నారెడ్డి వెల్లడించారు.

డాక్టర్ చెన్నారెడ్డి ఈరోజే ఢిల్లీనుండిఇక్కడకు తిరిగివచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడమేకాక ఆయన కేంద్ర మంత్రులు శ్రీ యస్.కె. పాటిల్, శ్రీ శచీంద్ర చౌధురి, శ్రీ మనుభాయ్ షా గార్లను కూడా కలుసుకున్నారు.

చతుర్థ ప్రణాళికమొత్తంలో 3.5 శాతం కోతవిధింపు కేవలం అభివృద్ధేతర ఖర్చు ప్రణాళికలకే పరిమితమవుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వవ్యయంలో ఈ వ్యత్యాసం పెరుగుతూ రాష్ట్రం తొలగించుకుంటుందని, ఒకవేళ ప్రణాళికలో మిగిలిన సంవత్సరాలలోకూడా ఇట్టిపొదుపును పాటించడం జరుగుతుందని శ్రీ చెన్నారెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగుల కరవుభత్యం విషయమై, ఏకపక్షంగాగాక రాష్ట్రప్రభుత్వాలతో సంప్రతించిన తరువాత ఒక నిర్ణయానికి రావలసిందిగా ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తిచేసినట్టు ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రేపు శుక్రవారంనాడు ఇక్కడకు వస్తున్నారు.

వేషభాషలలో మార్పు లేకుండా శ్రీ కామరాజ్ విదేశాల పర్యటన

న్యూఢిల్లీ, జూలై 21:— కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ రేపటినుంచి ప్రారంభించనున్న తన సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్ రాజ్యాల పర్యటనలో ఆయన మామూలుగా ధరించే ఖాదీవస్త్రాలను, చెప్పులను మాత్రమే ధరిస్తారు. అయితే ఆయన ఉన్నిశాలువుకూడా ధరించనున్నారు.

ఆయన ఢిల్లీలోనే కొన్న చెప్పులు ధరిస్తారు. ఒక సెర్వాణిగాని, కోటుగాని తీసుకు వెళ్లడంలేదా అని ఒకవిలేఖరి ప్రశ్నించగా శ్రీ కామరాజు, "నేనువాటిని ఎందుకుధరిస్తాను?" అని ఎదురుప్రశ్నించారు.

ఈ దేశాలలో తాను తమిళంలోనే ప్రసంగించనున్నాననీ, దానిని రష్యన్, ఇతరభాషలలోకి తర్జుమాచేయగలరని ఆయన అన్నారు.

ఈ పర్యటననుంచి ఆగస్టు 12 న బొంబాయి తిరిగివచ్చిన తరువాత ఢిల్లీరావడానికిముందు తాను మద్రాసు వెళ్లనున్నట్లు ఆయన తెలియజేశారు.

ఆగ్రా, జూలై 21:—సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియాను రు 200 ల వ్యక్తిగతపూచీపై నేడిక్కడ విడుదల చేశారు.

చిత్రజగత్తు

"మీరా కెప్పుడూ ముసలివేషాలేగానీ, హీరోయిన్ వేషం ఎందుకు యివ్వరు?"
"హీరోయిన్ వేషాలు ముసలివాళ్ళకే యిస్తారుట! అంటే, బాగా అనుభవం ఉండాలట"

వాతావరణం

మద్రాసు, జూలై 21:— వచ్చే రెండు రోజులలోగా ఆంధ్ర కోస్తా ప్రాంతాలలోను, రాయలసీమలో ఒకటి రెండుచోట్ల, తెలంగాణాలలో తేలికపాటిగాని, ఒకమోస్తరుగా వర్షాలుగాని, ఉరుములతో జల్లులుగాని పడవచ్చు.

మద్రాసులో విద్యుచ్ఛక్తి కోత రద్దు

మద్రాసు, జూలై 21:— ప్రస్తుతం మద్రాసురాష్ట్రంలో వున్న విద్యుచ్ఛక్తి కోతను వెంటనే రద్దుచేసినట్టు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం నేడిక్కడ ప్రకటించారు.

హనోయ్ అంగీకరిస్తే శాంతి చర్చలకు అమెరికాకూడా సిద్ధమే

—జాన్సన్ ప్రకటన

వాషింగ్టన్, జూలై 21:— వియత్నాం యుద్ధంలో పట్టుబడిన అమెరికా పైలట్ల విషయంలో అనుసరించవలసిన పద్ధతినిగురించి ఉత్తర వియత్నాం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించడానికి అమెరికా సిద్ధంగా వుందని ప్రెసిడెంట్ జాన్సన్ నిన్న ఇక్కడ పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో ప్రకటించారు.

శాంతి సంభాషణలకు ఉత్తర వియత్నాం సిద్ధపడినప్పుడు, అమెరికా కూడా అందుకు సిద్ధంగా వుండగలదని వియత్నాంలో శాంతికి ప్రతిపాదనలు చేస్తున్న భారత ప్రభుత్వానికి, ఇతర దేశాలకు అమెరికా స్పష్టీకరించిందని కూడా ఆయన తెలిపారు.

ఉత్తర వియత్నాంతో పట్టుబడిన అమెరికా పైలట్లను యుద్ధ నేరస్తులనడాన్ని ప్రెసిడెంట్ జాన్సన్ ఖండిస్తూ, వారు యుద్ధనేరస్తులు కాదని, వారు ఉత్తరువుల ననుసరించి నడుచుకుంటున్న సైనికులని, విధినిర్వహణలో సైనిక లక్ష్యాలపై బాంబులు వేస్తున్నారని అన్నారు.

పట్టుబడిన అమెరికా పైలట్ల విషయంలో హనోయ్‌కి విజ్ఞప్తిచేయడానికి అనువైన అన్ని చర్యలు గైకొనబడుతున్నవని ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఉత్తర వియత్నాంపై ప్రస్తుతం బాంబులు నిలిపివేసే ఆలోచన లేదని అన్నారు.

బాంబుల దాడుల నిలుపుదలకు సూచించిన ఇండియాకూ, ఇతర దేశాలకు ఉత్తర వియత్నాం శాంతి సంభాషణలకు ఎప్పుడు సిద్ధంగావున్నా, తాము కూడా అందుకు సిద్ధమేనని అమెరికా స్పష్టం చేసిందని ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

కమ్యూనిస్టుపక్షం శాంతి సంభాషణలకు నాందీభూతంగా చర్యలకు అంగీకరించేవరకు తాను అమెరికా సేనల చేతులను కట్టిపడవేయను

(మిగతా 3 వ పేజీలో)

NVKR



హెూమియోపతి

హెూమియోపతిలో మేము తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా ట్యూషన్లు ఇస్తున్నాము ప్రాక్టీసు చెయ్యటానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారుగుటకు చాల ఉపయోగకరము. మాతెలుగు ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ, 6, స్ట్రింగర్‌వీధి, మద్రాసు—1.



శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ పంచమి
1966 జూలై 22 శుక్రవారం
శుద్ధపంచమి ఉ. 5—53 వరకు
ఉత్తర ఉ.12—50 వరకు
వర్జ్యం: ప.9—22మొదలు10—50 వరకు

సర్వాత్మనా ఈశ్వరుని ప్రేమించ నేర్చుకో

ఈశ్వరుని ప్రేమించిన మనస్సుతోను, నీ అంతరాత్మతోనే గాక, నీయందలి అన్నమయ ప్రాణమయాది చేతనావిభాగాలన్నిటితో కూడ ప్రేమించుటను పుంటుందనేది ముఖ్యంగా గుర్తుంచుకో. పరిపూర్ణమైన ఆత్మార్పణం ఈ విభాగా లన్నిటికీ సాధ్యమే. ప్రియతమునైన యీశ్వరునికొరకై ఆత్మసమర్పణ నేర్చుకొనె ప్రాణమయ చేతనాప్రవృత్తి వాస్తవంగా ఎరవారదారం.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రపత్రిక

1966 జూలై 22, శుక్రవారం

అధిష్ఠానవర్గం బాధ్యత

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాలు ఉదాత్తతను కోల్పోయి అయోమయస్థితిలో పడిపోవడమేమి, బాధ్యతగల కాంగ్రెసు నాయకులు కేవల కక్షిదారులుగా వ్యవహరించడమేమి, కాంగ్రెసు హితచింతకులకేగాక, రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రజలందరికీ ఆందోళనను కలిగించకమానదు.

కాంగ్రెసువాదులకు రాష్ట్ర పరిపాలనతో సంబంధం లేకపోతే అప్పు డంతగా చింతలేదు. కాని, కాంగ్రెసువారే ప్రభుత్వ నిర్వహణకు బాధ్యులైనప్పుడు వారి పాపాలు ప్రభుత్వాన్ని పీడించక మానవు. అందుమూలంగా రాష్ట్రంలోని ప్రజలకు అనేక కష్టనష్టాలు తప్పవు.

రాష్ట్ర మంత్రివర్గంలో కొందరు ముఖ్యమంత్రి అనుయాయులుగా, మరికొందరు అసమ్మతి వర్గీయులుగా ఏటేటి, ఒకరి కొకరు ప్రత్యర్థులుగా వ్యవహరించడం వేరే సాక్ష్యముక్కరలేని ప్రత్యక్ష సత్యం. మంత్రివర్గంలో చేరని అగ్రనాయకులు కొందరి కక్షలను ప్రత్యక్షంగానో, ప్రచ్ఛన్నంగానో ప్రోత్సహిస్తున్నా రనడం బహిరంగ రహస్యం.

నిన్న మొన్నటివరకు అన్యోన్య ముఖావలోకనమే లేని అగ్రనాయకు లిరువురు ఏకంకావడం ముదావహమైన విషయమే; సందేహం లేదు. అయితే, వారి కలయిక మంత్రి ప్రజలలో సర్వత్రా వ్యాప్తమైన ప్పుడు, కాంగ్రెసు పరువు ప్రతిష్ఠల విషయం అలా వుండగా, ప్రభుత్వ నిర్వహణం మాటేమిటి? పరిపాలనా సౌష్ఠవం గతేమిటి?

ఇట్టి పరిస్థితులలో కాంగ్రెసు అధిష్ఠానవర్గం తన బాధ్యతను గుర్తించకపోవడం విషాదకరం. పరిపాలనా శాఖల పునర్విభజన విషయంలో ముఖ్యమంత్రి చర్యలను ఆక్షేపించిన అసమ్మతి వర్గీయులను కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ ''త్వరపడి తీవ్ర చర్యలకు గడంగవలదు''ని హెచ్చరించిన మాట వాస్తవమే కావచ్చు. కాని, రాష్ట్ర వ్యవహారాలను ఇంతదూరం ముఠా రాజకీయాలుగా పరిణమింప చెయ్యడానికి కాంగ్రెసు అధిష్ఠానవర్గం అనుమతించవచ్చునా? కాంగ్రెసు ప్రతిష్ఠ గంగపాలు కాకుండా, ప్రభుత్వ నిర్వహణలో ప్రతిష్టంభనధోరణులు ప్రవేశించనీకుండా అదిలోనే ఈ అంతఃకలహాలను అధిష్ఠానవర్గం అరికట్ట లేకపోయిందా?

రాష్ట్ర కాంగ్రెసు నాయకుల నావహించిన ముఠా తత్వాన్ని తుదముట్టించి, ఐకమత్యాన్ని పునరుద్ధరించడానికి వెంటనే తగు చర్యలను అవలంబించాలి. లేదా, ప్రతిపక్ష నాయకులలో నొకరైన శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు చెప్పినట్లు శాసనసభా కాంగ్రెసు సభ్యులలో అధిక సంఖ్యాకుల విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చూరగొనగలడో, లేదో ఆ విషయాన్నయినా స్పష్టంగా తేల్చివెయ్యాలి.

ప్రస్తుత సందర్భంలో ఈ అనిశ్చిత పరిస్థితిని కొనసాగనివ్వడం మాత్రం కాంగ్రెసుకు గాని, రాష్ట్రానికి గాని శ్రేయస్కరం కాదు.

విద్యార్థులలో సత్ప్రవర్తన అవసరం

శ్రీ మురార్జీ హితవు

మద్రాసు, జూలై 21:— విద్యార్థులలో నిరాశా నిస్పృహలకు, క్రమశిక్షణారాహిత్యానికి కారణం కేవలం విద్యా విధానంలో లోపమేనని చెప్పడం సబబుకాదని, విద్యాబోధనచేసే వారిలోను, విద్యాభ్యాసంచేసేవారిలోను కూడా సరియైన ఆదర్శాలు, సరియైన దృక్పథం లేకపోవడమే యిందుకు కారణమని శ్రీ మురార్జీ దేశాయ్ నేడిక్కడ వ్యాఖ్యానించారు.

ద్వారకాదాస్, శ్రీగోవర్ధనదాస్‌వైష్ణవకళాశాల విద్యార్థులను ఉద్దేశించి శ్రీ దేశాయ్ ప్రసంగించారు.

విద్యార్థులలో సరియైన దృక్పథం ఉన్నప్పుడు, ఉపాధ్యాయునితోని లోపాలు ఎంచడని, ఆయన బోధలనుండి ఏదో కొంత తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తాడని ఆయన అన్నారు. అయితే పాఠ్య ప్రణాళికను, విద్యా...

రాజకీయాలలో మతం- దూదిలో నిప్పురవ్వ

రాజకీయ ప్రాబల్యంకోసం మతాభిమానిన్ని సాధనగా ఉపయోగించడమనే దుర్వ్యాప్తిని ఇండియా, యునైటెడ్ అరబ్ దేశాలు రెండూ ఒకే మాదిరిగా ద్వేషిస్తాయి.

ఇరు దేశాలకూ గల ఈ సామ్యమే ఉభయ దేశాలమధ్య బలమైన బాంధవ్య ముద్రకుకారణమనేది—ఇటీవల శ్రీమతి ఇందిరాగాంధి, ప్రెసిడెంట్ నాసర్‌ల మధ్య జరిగిన చర్చలు మూలంగా మరోసారి రుజువైంది.

ఉభయ నాయకులు చేసిన ప్రకటనలో ఈ విషయం ఉటంకించకపోయినా వారు ఇస్లాం రాజ్యాల కూటమి విషయం చర్చించారని, ఈ కూటమిని యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ప్రతిఘటించడంపట్ల ప్రధాని ఇందిరాగాంధి సంతృప్తి ప్రకటించారని వార్తలు తెలుపడినాయి.

ఈజిప్టు తీర్మానంతోగల ఆధ్యాత్మికత, గత పద్నాలుగుసంవత్సరాలలో దేశంసాధించిన ప్రగతి—ఈ రెండూ మతప్రయుక్త రాజకీయ విధానంపట్ల యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్‌కు వైముఖ్యం కల్పించాయి.

ఈజిప్టు తీర్మానాన్ని ఎదిరించినవారిలో పాతకాలపువ్యూడల్ ప్రభువులు. వారికి దేశ విదేశాలలోగల మిత్రులు హాత్రమేకాదు—ముస్లిం సోదరత్వం అనే పేరుతో చెలామణి అవుతూ వచ్చిన మతోన్మాదులు కూడా వున్నారు. ఈ రెండవ తెగవారి ప్రజావ్యతిరేక, దౌర్జన్య విధానాలను విప్లవానికి చాలాకాలంముందే నాసర్ తిరస్కరించారు.

ఒక 'రహస్య ముస్లింసోదరబృందం' సంఘ విద్రోహ శక్తులతోచేయికలిపి, గత వత్సరం యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ప్రభుత్వంపైన కుట్రపన్నినదన్న సంగతినిబట్టి మధ్యప్రాచ్య రాజకీయజీవితంలో మతోన్మాదప్రభావం సమిసిపోలేదనే సత్యం రుజువవుతుంది.

బ్రిటిషువారి బుజ్జగింపు

మధ్య ప్రాచ్యంలో 'ఇస్లామిక్ ఒడంబడిక' అనే దానికి సామ్రాజ్యవాదానికి పుట్టింతవయస్సువుంది. మధ్య ప్రాచ్యంలో ఫ్యూడల్ విప్లవ శక్తులను పురికొల్పాలనేఆశతో రెండవ ప్రపంచ సంగ్రామం తర్వాత బ్రిటిష్‌వారి 'ఇస్లామిక్ సోదరత్వాన్ని' బుజ్జగించసంప్రారంభించారు.

బ్రిటిష్‌వారి బుజ్జగింపురూపందాల్చినదే బాగ్దాద్ ఒడంబడికగాతయారైంది. దేశంలో దాన్ని ప్రోత్సహించిన వీరుడుమూరీ—ఇస్—సయ్యద్. మధ్య ప్రాచ్యంలో సామ్రాజ్యవాదంపర్యాల్లోనే వారి దీపమేలి బాగ్దాదఒడంబడికకుఅంగినాయి. అందువల్లనే అది విప్లవ శక్తులకు దుర్భేద్యమైనది అయింది.

బాగ్దాద్ ఒడంబడికను అంగీకరించిన దేశాలు ఈజిప్టును సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించే హక్కును వినియోగించాయి. 1956 లో ఇది సామ్రాజ్యవాదానికి శక్తివంతమైన తీర్పు కుండా సహాయపడ్డాయి కూడా.

అయితే సూయజ్‌పై ఆక్రమణయజ్ఞపు దని తేలిపోవడం, ఆ దేశానికిదిగ్విజయంలభించడం, బాగ్దాద్ ఒప్పందపట్టుందానికి తలవంపులైంది.

నల్లరాళ్ళతో సమాధి

1958లో ఇరాక్‌లో తలెత్తిన విప్లవం బాగ్దాద్ ఒడంబడికకు,—పడిపోయిన ఇరాక్ చక్రవర్తిత్వపునల్లరాళ్లతో గోరికట్టింది. ఇరాక్‌ప్రజలు—నూరీ— ఇస్— సయ్యద్‌కు ఒక సలాంకొట్టి వదిలివేశారు.

బాగ్దాద్ ప్రియులు, ఆ కళేబరాన్నిమెల్లగా టెహరాన్ మోసుకుపోయి 'సెంటో'అని మరో పేరు పెట్టారు. అరబ్‌ప్రపంచంలోతలెత్తుతున్న మార్పులను గమనించి, విప్లవవేత్తలు చాలాసంవత్సరాలు కాళ్లు చల్లబడి కూర్చున్నారు.

అయితే గోరీకట్టి పడవేసిన ఇస్లామిక్‌కూటమిని అలా వుండనివ్వలేదు. ఇరాన్‌చక్రవర్తి, సౌదీ అరేబియారాజు పైజల్‌దాన్ని తిరిగి పెళ్లగించారు నిరుడు. కాని అరబ్ జాతీయవాదులు జాగ్రత్తపడతారనే భయంతో వారి సూచనలేమీ బయటికి రానివ్వలేదు.

సమాన ప్రయోజనాలుగల ఇస్లాంపరాల సమావేశం ఒకటి జరపడానికి ఇరాన్, సౌదీఅరేబియాలు ప్రయత్నిస్తున్నాయనే సూచనలను మాత్రం పిల్లచల్లగావెదజల్లడం ప్రారంభించారు. వెంటనే కొన్ని సామ్రాజ్య దేశాలుఈ సూచనల నాధారం చేసుకొని పత్రికల ద్వారా విశేష ప్రచారంచేశారు. ఇజ్రేలు ఈ సూచనలకు సుస్వాగతమిచ్చింది.

సౌదీఅరేబియా స్వప్నం

సౌది అరేబియారాజు మాత్రం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవాలనే స్వప్నాన్ని చాలాకాలంనుంచి ప్రచారం చేస్తూనే వున్నాడు. హజయాత్రలకు వచ్చిన వారందరికీ గత రెండు వత్సరాలుగా ఈ మందు నూరిపోస్తూనే వున్నాడు. అరబ్‌రాజ్యాలలో తలెత్తుతున్న నూతన వ్యవస్థ పట్ల భీతుడయి స్వామిని ప్రకటిస్తూనే వున్నాడు.

ముస్లిం రాజ్య కూటమిని అరబ్‌రాజ్యాలు ప్రతిఘటించడంవల్ల—కూటమి స్థాపకులమనస్సులో కొంత అశాంతి ప్రబలినమాట నిజం. అందువల్ల, రాజ్య కూటమి విషయం బహిరంగంగా వ్యక్తపరచడంమాని, ముస్లిం రాజ్యాల సమావేశమే మా ఆశయమంటూ వచ్చారు.

సమాన ఆశయాలు గల దేశాల మధ్య ప్రాంతీయ సహకార సద్భావాలు పెంపొందించుకోవడం విషయంలో అరబ్ రిపబ్లిక్‌గాని, అభివృద్ధి చెందుతున్న ఇతర అరబ్ రాజ్యాలు గాని ఎట్టి అభ్యంతరం చెప్పలేదు. అరబ్‌లీగ్, అరబ్ రాజ్యాధిపతుల సంఘం—ఈ విషయంలోనే కృషి చేస్తున్నాయి కూడా.

కాని, సాంఘికన్యాయాన్ని, పరస్పరసహకారాన్ని బోధించే ఇస్లాం వంటి ఉత్తమ మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించడమనే ద్రోహ చింతన అరబ్ రాజ్యాలు ఎంతమాత్రం అంగీకరించవు.

యు. ఎ. ఆర్. ప్రగతి

యునైటెడ్‌అరబ్ రిపబ్లిక్ మత రహిత రాజకీయాలను విశ్వసిస్తుంది. దీనితోపాటు ఇస్లాంమతంలోని ఉత్తమసిద్ధాంతాల్ని అంగీకరిస్తుంది. ఈ రాజ్యం సోషలిస్టు ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతోంది. ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక, విదేశ విధానాన్నీ వీరి ఛార్టర్‌లో చేర్చబడ్డాయి. వయోజన వోటింగ్‌పద్ధతిని రెండేండ్ల క్రింద ఇక్కడ ఎన్నికలు జరిగాయి.

రాజ్యాంగం ఇప్పుడు తయారుచేయబడింది. ఛార్టర్‌లోగల ప్రముఖ విధానాన్నీ దీనిలో పొందుపరచబడ్డాయి. ప్రయిమరీ నుంచి విశ్వవిద్యాలయం వరకూ ఉచిత విద్యా విధానం ఏర్పాటు చేయటం, స్త్రీ విద్యకు అన్నివిధాలా ప్రోత్సాహమివ్వడం, సాంఘిక సౌకర్యాలు ప్రాధాన్యతకల్పించడం— ఈ అన్నిటిలోసెక్యులరిజాన్ని కాపాడేశక్తులున్నాయి.

యునైటెడ్ అరబిక్‌లీగ్ తాటస్థ్య, అలీన విధానాలను అనుసరిస్తుంది. పొరుగు రాజ్యాల స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తుంది. దీనివల్ల సెక్యులరిజం బలపడుతున్నదని దేశంలో. దేశంలోనే కాదు—అరబ్‌రాజ్యాలన్నిటిలో, ఆసియా, ఆఫ్రికాలలోకూడా మతాతీతరాజ్యాల అభివృద్ధికి తోడ్పడుతోంది.

యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్, ఇక్కడి అరబ్ రాజ్యాలు ఎదిరించి నిలవడంవల్ల, 'ఇస్లాంరాజ్య కూటమి'—చాలావరకు శక్తిహీనమైంది. కాని పూర్తిగా నశించి పోలేదు. అందువల్ల ఆఫ్రికా, ఆసియాఖండాలలోగల ప్రజాస్వామ్య, అభివృద్ధికర, మతాతీతరాజ్యాలుఅప్రమత్తతలో మెలగవలసిన అవసరం మాత్రం వదులుకోలేదు. రాజకీయాలలోమతందూదిలో నిప్పురవ్వ.

—ఒక విలేఖరి

రానున్న 3 మాసాల్లో బియ్యానికి గడ్డుపరిస్థితి

సక్రమ పంపిణీకి ముఖ్యమంత్రుల కృషి

ఆంధ్రపత్రిక ప్రతినిధి — న్యూఢిల్లీ, జూలై 21:—

ప్రభుత్వం లభ్యమగు బియ్యం నిల్వలను సాధ్యమైనంత సక్రమంగా పంపిణీచేసే విధానాలను రూపొందించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్, మద్రాసు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నిన్న ఇక్కడ ఒక చిన్న కమిటీగా ఏర్పాటు అయి చర్చలు జరిపారు.

నిన్న సాయంత్రం పీరిక్కడ ఒరిపిన తొలి సమావేశంలో ఆహారపరిస్థితినిగురించి చర్చించారు. మొత్తం మీద ఆహారపరిస్థితిక్లిష్టంగా చక్కబడగలదని ఆయన వ్యక్తం చేశారు.

నిన్న ఇక్కడ ఏర్పాటైన ముఖ్యమంత్రుల ...

తాత్కాలిక నివేదిక

శ్రీ మురార్జీ ఆశాభావం

మద్రాసు, జూలై 21 :— పరిపాలనా సంస్కరణల సంఘంవారు 1967 లో ప్రభుత్వానికి తాము సమర్పించనున్న సమగ్ర నివేదికకాక, ఇంకాతొందరలోనేతాత్కాలికనివేదికను సమర్పించవచ్చునని ఆ సంఘ అధ్యక్షుడు శ్రీ మురార్జీ దేశాయ్ నేడు మద్రాసు మేనేజిమెంటు ఇన్‌స్టిట్యూట్‌వారు ఏర్పాటు చేసిన విందులో ప్రసంగిస్తూ అన్నారు.

శ్రీ దేశాయ్ యింకా యిలాఅన్నారు:

తాత్కాలిక నివేదికను సమర్పించడమంటూ జరిగితే అది ఎన్నికల లోపుగానే అమలు జరుపడానికి వీలై వుండాలి. అదిసాధ్యం కానినాడు తాత్కాలిక నివేదికను సమర్పించి ప్రయోజనం లేదు. అయితే, ప్రభుత్వం తాత్కాలిక ...

గ్రామ, ప్రఖండదానాలు ప్రగతికి పట్టుకొమ్మలు

—ఆచార్య వినోబాభావే సూచన

సమస్తిపూర్, జూలై 21:— ప్రజా సహకారం లేకపోవటంవల్ల, ప్రభుత్వం తన పెట్టినకార్యక్రమాలేవీ గత పది హేనుసంవత్సరాలలో విజయవంతంకాలేదు. గ్రామదానం, ప్రఖండదానం—రెండే ప్రజలను అభివృద్ధి కార్యక్రమాలలో సహకరించే స్థితికి తేగలవు— అన్నారు శ్రీ వినోబాభావే.

ఇక్కడకు కొద్దిదూరంలోవున్న డాల్సింగ్ సెరాయ్‌లో ఉపన్యసిస్తూ శ్రీ భావే ఇంకా ఇలా అన్నారు—భూఖామందులు భూములులేనివారికి భూదానం చేయాలనే తలంపుతో ఈ ఉద్యమాన్ని పదిహేను సంవత్సరాలక్రిందప్రారంభించాను.

నా పిలుపువిని—32 లక్షల ఎకరాలు భూదానంచెయ్యబడిందింతవరకు. రెండుమూడు వత్సరాల తర్వాత గ్రామ దాన్‌ద్వారాప్రతివ్యక్తీ దేశసేవ చేసే ఒక స్థితికి రావచ్చునని నా ఆశయం. ప్రతి గ్రామ వాసి రోగులకూ, బలహీనులకూ, వృద్ధులకూ, సతంతువులకూ, దిక్కులేనివారికి, వృత్తి లేనివారికి వినియోగించవలసిందిగా తన సంపాదనలో కొంతభాగంవిరాళమిచ్చేస్తే తివస్తుందని నా అభిలాష.

ఒక బ్లాక్‌లోవున్న గ్రామాలన్నీ గ్రామదానోద్యమంలో చేరినప్పుడే—ప్రఖండదాన్ సాధ్యమవుతుంది. ఇలా ఏర్పడితే ప్రజలు తమ అవసరమైన స్కీములన్నిటినీ తయారు చేసుకోవడం సాధ్యమవుతుంది. సంఘ క్షేమానికి వినియోగించే ఉపవధకాలను అయా గ్రామసభలు ఆమోదిస్తాయి. ప్రభుత్వం వాటిని గుర్తించి ధన సహాయం చెయ్యాలి. గ్రామ సభ అంటే తన విస్తృత క్షేమం. గ్రామ శ్రేయస్సు కోరే 'మాత'వంటిది.

భారతదేశంలో ఇంతవరకు 32 బ్లాకులలో ప్రఖండదానే ఏర్పడింది. వీటిలో ఆరు బీహార్‌లో వున్నాయి.—అన్నారు శ్రీ భావే.

దాల్‌సింగ్‌సెరై, ఉజయపూర్, విభూతిపూర్ బ్లాకులలో 39 గ్రామాలు గ్రామదానానికి సమర్పించబడినందుకు శ్రీ భావే అభినందించారు. గ్రామ ప్రఖండ దానాలకు ఎక్కువగా గ్రామాలను దానం చెయ్యమని విజ్ఞప్తి చేశారు.

శ్రీ కామరాజ్ సోవియెట్ పర్యటన కార్యక్రమం

న్యూఢిల్లీ, జూలై 21:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్, శుక్రవారం నుంచి సోవియెట్ యూనియన్‌లో పర్యటించనున్నారు.

ఈ సందర్భంలో ఆయన మాస్కో, లెనిన్‌గ్రాడ్, వోల్గాగ్రాడ్ [పూర్వం స్టాలిన్‌గ్రాడ్], తాజిక్ ఏషియన్ సోవియెట్ రిపబ్లిక్ రాజధాని దుషాన్‌బె పట్టణాలు సందర్శించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన తాత్కాలిక కార్యక్రమం ఒకటి ఇక్కడి సోవియెట్ రాయబార కార్యాలయం నుంచి ఆయనకు అందింది. సోవియెట్ ప్రభుత్వ ఆహ్వానంపైన, సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ ఆహ్వానంపైన శ్రీ కామరాజు రష్యా వెళుతున్నారు. ఆయనవెంట మద్రాసు పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకట్రామన్ కూడా వెడతారు. సోవియెట్‌లో 9 రోజులు పర్యటించిన పిదప శ్రీ కామరాజు, జూలై 31 న మాస్కోలో బయలుదేరి తూర్పు బెర్లిన్ వెడతారు. తరవాత అక్కడనుంచి చెకొస్లొవేకియా, బల్గేరియా, హంగరీ, యుగోస్లావియాలను సందర్శిస్తారు. తిరిగి ఆగస్టు 12 న బొంబాయి చేరుకుంటారు.

శ్రీ కామరాజును తా స్కెంట్ కూడా తీసుకు వెళ్లాలని సోవియెట్ ప్రభుత్వానికి ఎంతో అభిలాష ఉన్నప్పటికీ ఇటీవల అక్కడ భూకంపాలు సంభవించినందున, ఆయనను అక్కడికి తీసుకుని వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే శ్రీ కామరాజ్ కోరేయెడల ఆయన పర్యటన కార్యక్రమంలో తాష్కెంట్‌ను కూడా చేర్చవచ్చు. శ్రీ కామరాజ్ సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు శ్రీ బ్రెజ్నెవ్‌తోను, ప్రధాని శ్రీ కోసిగిన్‌తోను రాజకీయ చర్చలు జరుపగలరని తెలుస్తున్నది.

శ్రీ కామరాజ్ బుధవారంనాడు మాస్కోకు వెళ్తున్న సందర్భంగా నిన్న ఇక్కడ పలువురు నాయకులు, ప్రముఖులు ఆయనను కలుసుకుని సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుని కలుసుకున్న వారిలో విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, పొటి ఆర్థికమంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ డి. పి. మిశ్రా, యు. పి. ముఖ్యమంత్రి శ్రీ సుచేతా కృపలానీ, ఇంకా యు. పి. కాంగ్రెస్ నాయకులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ సుఖాడియా, కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ సాదిక్ ప్రభృతులు ఉన్నారు.

తొమ్మిది అమెరికన్ విమానాలకూల్చివేత

ఉత్తర వియత్నాం శతఘ్నిదళాల చర్య

సైగాన్, జూలై 21:— ఉత్తర వియత్నాం విమానవిధ్వంసక శతఘ్నులు నిన్న హనోయ్‌కి ఉత్తరంగా తొమ్మిదిఅమెరికన్ విమానాలను కూల్చివేసినట్లు నేడు యిక్కడ ప్రకటించబడింది.



23-7-66 శనివారం

సాధ్యమైనంతవరకు తూర్పుదిశప్రయాణాలను మార్చుకొనటం మంచిది. ఉద్యోగ వ్యాపార వ్యవహారసంబంధమైన పనులకు, ప్రయాణాలకు, అధికారుల సందర్శనాలకు, దైవకార్యాలకు అనుకూలం. సాయంత్రం స్థిరాస్తికి సంబంధించిన పనులకు మంచిది.

మేషం: మాధుర్యం, దక్షత రాణింపునకువచ్చివ్యవహారరంగంలోజయము లాభముచేకూరుతాయి. వృత్తి మార్గములందునూ వైవికంగా కొంత మేలు జరుగుతుంది.

వృషభం: వ్యాపార వ్యవహారాల్లో ధనసంబంధమైన మోసాలు తగవు. అందినంతవరకు నేర్పుతో రాబట్టుకొనటం మంచిది. మాటలతో సంతృప్తి పరుపజూచేవారు ఉంటారు. నూతన స్నేహాలలో పూర్తి నమ్మకాలు తగవు.

మిథునం: గృహసంబంధమైన ...

రెండవ రాకెట్‌తో జెమిని అనుసంధానం

ఇంధనం కొరతవల్ల రోదసిలో కాలిన్స్ నడకకు అంతరాయం

కేప్ కెనెడీ, జూలై 21:— అమెరికా అంతరిక్ష యాత్రికుడు మైకెల్ కాలిన్స్ నిన్న జెమినీ నౌకనుంచి బయటకువచ్చి శూన్యంలో 38 నిమిషాలపాటు విహరించాడు. అంతేగాక జంట యాత్రికులైన జాన్ యంగ్, మైకెల్ కాలిన్స్‌లు తమ జెమినీ—10 అంతరిక్ష నౌకను ఎజినా—10 రాకెటునుంచి వేరుచేసి, ఎజినా—8 రాకెట్‌తో అనుసంధానం చేసి రోదసియానంలో ఒక నూతనాధ్యాయాన్ని సృష్టించారు.

అమెరికా వ్యోమానికి చెందిన మేజర్ మైకెల్ కాలిన్స్ నిన్నశూన్యంలోకివచ్చి ఎజినా రాకెట్‌ను దాటి ఒక శాస్త్ర పరికరాన్ని తీసుకొని మళ్ళీజెమినీ—10 నౌకలోకి వెళ్ళారు.

మైకెల్‌కాలిన్స్ శూన్యంలో 55 నిమిషాలపాటు సంచరించవలసివుంది. కాని రాకెట్‌లో యింధనం కొరతవల్ల 38 నిముషాలుమాత్రమే శూన్యంలో విహరించారు. "శూన్యంలో అంతా మనం భావించినట్లేవుంది" అని ఆయన తెలిపారు.

మైకెల్‌కాలిన్స్ నిన్న తీసుకువచ్చిన శాస్త్ర పరికరం ఎజినా—8 రాకెట్‌నుంచి తీసుకు రాబడింది. గతమార్చి 16వ తేదీన అంతరిక్షంలోకి ప్రయోగింపబడిన ఈ ఎజినా—8 రాకెట్‌తో ఉల్కాశకలాలను సేకరింపడానికి ఒక శాస్త్ర పరికరం అమర్చబడింది.

నైట్ జాన్‌యంగ్ జెమిని—10 ని ఎజినా రాకెట్‌తో సమానంగా తీసుకు వెళ్ళడానికి ఇంధనాన్ని విశేషంగా ఉపయోగించారు. మైకెల్‌కాలిన్స్ పని ముగియగానే మామూలుగా వెళ్ళవలసిందిగా యంగ్‌ను ఆదేశించారు.

జెమినీ—10 రోదసీనౌక సోమవారం అంతరిక్షంలోకి ప్రయోగియబడిన ఐదు గంటలకే ఎజినా—10 రాకెట్‌తో అనుసంధానింపబడింది. ఈ ఎజినా—10 రాకెట్‌ను నిన్న కాలిన్స్, యంగ్‌లు జెమిని—10 నుంచి వేరు చేశారు. అంటే ఈ జెమిని—10, ఎజినా—10 రోదసీలో 39 గంటల 40 నిమిషాల సేపు అనుసంధానింపబడివుంది.

జెమినీని ఎజినా—10 నుంచి వేరు చేయగానే, ఈ జంట యాత్రికులు వేరే రాకెట్ను ఉపయోగించి తమ జెమిని నౌకా గమనాన్ని ఎజినా—8 రాకెట్ వైపు మళ్ళించారు.

జాన్‌యంగ్, మైకెల్‌కాలిన్స్‌లు తురకు జెమినీని ఎజినా—8 రాకెట్‌తో కలిపి రోదసీ యాత్రలో ఒక మహాద్భుత నూతనాధ్యాయాన్ని సృష్టించారు.

మైకెల్‌కాలిన్స్ జెమినీ—10 నుంచి బయటికివచ్చిశూన్యంలోవిహరించారు. మానవుడిలా రోదసిలో విహరించడం ఇది నాల్గవసారి. కాలిన్స్ చేతిలోపట్టుకునే ఒక జెట్‌గన్ సహాయంతో ఎజినా—8 రాకెట్‌వద్దకు వెళ్ళి ఉల్కాశకలాల సేకరణ పెట్టెలున్న శాస్త్ర పరికరాన్ని తీసుకున్నారు.

సైంట్‌జాన్‌యంగ్ అంతరిక్ష నౌకను ఎజినా రాకెట్‌లక్ష్యంవైపుపోనిస్తూ "మైకెల్ కాలిన్స్ నేరుగా ఎజినా వద్దకు వెళ్ళి యస్—10 [శాస్త్రీయపరికరం] ను తీసుకున్నా" రని చెప్పారు.

కాని యింధనం విరివిగా కాలడంతో కాలిన్స్ రోదసీవిహారయాత్ర కాలాన్ని తగ్గించవలసి వచ్చింది.

ఈ జంట యాత్రికులు నిన్న ఎనిమిది గంటలసేపు హాయిగా నిద్రపోయి భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6—30 గంటలకు మేల్కొన్నారు. జెమినీ హిందూ మహాసముద్రంపై విహరిస్తుండగా వారు నిద్రపోయారు.

నిద్రనుండిలేచిన రెండు గంటల పిదప వారు తమ రోదసీ పరిశోధనల నారంభించారు.

నేడే దివినుండి భువికి!

కేప్‌కెనెడీ, జూలై 21:— అమెరికన్ అంతరిక్ష యాత్రికులు మైకెల్‌కాలిన్స్, జాన్ యంగ్‌లు రోదసీయానంలో మహాద్భుతసాహస కృత్యాలు చేసి నేడే భూమికి రానున్నారు.

అయితే, ఆ జంటయాత్రికులు ఇంధనాన్ని ఎక్కువగా ఖర్చుచేసి మాత్రం వస్తున్నారు.

మైకెల్‌కాలిన్స్ గతరాత్రి జెమినీనుంచి బయటికివచ్చి అంతరిక్షంలో తిరుగాడుతున్న ఎజినా—8 రాకెట్‌పై చేతులాన్చాడు. శూన్యంలో సంచరిస్తూ మరొక ఉపగ్రహాన్ని తాకిన ఘనత ఇంతవరకు కాలిన్స్ ఒక్కడికే దక్కింది.

ప్రభుత్వరంగంలో పెట్టుబడి తగ్గింపు

న్యూఢిల్లీ, జూలై 20 :— చతుర్థ ప్రణాళిక ప్రభుత్వరంగంలో పెట్టుబడి రు 16730 కోట్లమొత్తాన్ని రు 16500 కోట్లు, రు 16,300 కోట్లు, రు 16,100 కోట్ల ప్రత్యామ్నాయస్థాయిలకు తగ్గించడం వల్ల ఉద్భవించే పరిణామాల సవివరపరిశీలన నేడు ప్లానింగ్ కమిషన్ ప్రారంభించింది. ప

ప్రణాళిక ప్రభుత్వరంగం పెట్టుబడి ప్రమాణం రు 16,300 కోట్లనుంచి తగ్గించరాదనే ప్రాతిపదికపై ఇప్పటివరకు ప్లానింగ్ కమిషన్ యోచిస్తున్నది. ఈ మొత్తానికి తగిన సాధనసంపత్తిని సమకూర్చుకోవడం తథ్యమని భావించింది.

అయితే ఇప్పుడు పునరాలోచనపై ఇంత మొత్తం చతుర్థప్రణాళికా కాలంలో, అదనపు పన్నులు విధించకుండా సమకూర్చుకోవడం అసాధ్య మనుకుంటున్నది.

పెట్టుబడి కనీసమొత్తం రు 16,300 కోట్లు ఉండాలనే ధోరణి యున్నప్పటికి రు 16,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనపరిశీలించడానికి కమిషన్ సుముఖంగా నున్నట్లు కొంతవరకు ఈ వైఖరి వివరిస్తుంది.

చతుర్థప్రణాళికా కాలంలో విదేశ సహాయం రు 4800 కోట్లమేరకు ఉండాలని కమిషన్‌ఇప్పుడుదృఢమైనవిర్ణయానికివచ్చింది.

ఈలోపల శ్రీ అశోకమెహతా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలుసుకున్నారు. ప్రస్తుత ప్రణాళికా కాలంలోని మిగిలిన నాలుగుసంవత్సరాలలో రు 600 ల కోట్లనుంచి రు 700 కోట్లవరకు అదనపుపన్నులద్వారా సేకరించవలసిందిగా వారికి సూచించారు.

ఈ సంవత్సరం రు 75 కోట్లవరకూ అదనపు ఆదాయంవచ్చే పన్నులను రాష్ట్రాలు ఇంతకితమే ప్రవేశపెట్టాయి.

ప్రణాళికేతరఖర్చు పాలకు మూడుస్సర శాతంకంటె మించకుండా చూడవలసిందిగా ముఖ్యమంత్రులకు శ్రీ మెహతా సలహాఇచ్చారు.

బియ్యం రేషన్ తగ్గించే అగత్యం లేదు

శ్రీ సుబ్రహ్మణ్యం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 20:— వచ్చే మూడు నెలల్లో గడ్డుపరిస్థితిని ఎదుర్కొనే నిమిత్తం అధికాధికంగా వరి ఉత్పత్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నేడిక్కడ అంగీకరించాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన అనంతరం పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ గడ్డునెలల్లోకూడా బియ్యం రేషన్ తగ్గించే అవసరం వుండకపోవచ్చునని కేంద్రమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

బియ్యానికి సంబంధించి స్వల్పకాలం మాత్రమే క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవలసివున్నది. అక్టోబర్, నవంబరుల్లో దిగుబతులు అందుతాయి. ఖరీఫ్‌పంట చేతికి వస్తుంది. తత్ఫలితంగా పరిస్థితి మెరుగుపడుతుంది— అని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రులు నేడిక్కడ దేశంలో, బియ్యం పరిస్థితిని గురించి చర్చించారు. కేంద్రమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ వి.పి. నాయక్, శ్రీ భక్తవత్సలం, శ్రీ పి. సి. సేన్— కేంద్రమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ఇంటివద్ద కలుసుకుని కొరత ప్రాంతాలకు బియ్యం రవాణాచేయడానికి అంగీకరించారు.

ఆంధ్రవంటి మిగులు రాష్ట్రాలేకాక, కొరతరాష్ట్రాలు కూడా వున్నంతలో పశ్చిమ బెంగాల్, కేరళలకు బియ్యం సరఫరా చేయడానికి అంగీకరించాయి. ఋణప్రాతిపదికపై కొరత రాష్ట్రాలు బియ్యం కోటాలు అందజేస్తాయి.

160 లక్షల టన్నుల ఆహారధాన్యాల కొరత

1965-66 సంవత్సరంలో

న్యూఢిల్లీ, జూలై 20:— 1965—66 సంవత్సరంలో మొత్తంమీద 160 లక్షల టన్నుల ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. ఇది అనుకున్నదానికంటె మరి 20 లక్షల టన్నులు అధికంగా నున్నది. రాష్ట్ర సమాచార మంత్రుల సమావేశంలో ఈసమాచారాన్ని అందజేస్తూ కేంద్ర ఆహారశాఖ మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ఈసంవత్సరం 100 లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుమతి కాకపోయినట్లయితే దేశంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేఉండేదని అన్నారు.

భారత రేవుల్లు 100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోగల శక్తి కలిగి ఉండటమేకాకుండా, దేశం మారుమూల ప్రాంతాలకు వాటిని పంపిణీచేయడం జరిగిందని అన్నారు.

అధికోత్పత్తి ఒక్కటే ఆహారసమస్యను పరిష్కరించగలదని శ్రీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

శ్రీ కామరాజ్ అమెరికా పర్యటన వాయిదా

న్యూఢిల్లీ, జూలై 20:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ అమెరికా పర్యటన సందర్భంగా తేదీలనిర్ణయానికై అమెరికన్ రాయబారి శ్రీ చెస్టర్‌బౌల్స్ శ్రీ కామరాజ్‌ను కలుసుకున్నారు.

ఎర్నాకులంలో ఎ. ఐ. సి. సి. సభ జరగనున్నందున సెప్టెంబరు మూడవ వారంలో అమెరికా సందర్శించడం వీలుపడదనీ, అక్టోబరు మొదటి వారంలో తాను అమెరికా సందర్శించగలనని శ్రీ కామరాజ్ శ్రీ బౌల్స్‌కు తెలిపినట్లు చెప్పబడింది. తేదీలు ఇంకా నిర్ణయింపబడలేదు.

జాన్సన్ ప్రకటన

[1 వ పేజీ తరువాయి]

లేనని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా హైఫాంగ్‌లను హనోయ్ యుద్ధ నేరస్థులుగా విచారిస్తే అమెరికా ఏచర్య తీసుకుంటుందో చెప్పడానికి ఆయన నిరాకరించారు.

"నేని విషయంలో ఇంకా ఎక్కువ చెప్పేదేమీ లేదు. హనోయ్ చర్య చాలా తీవ్రంగా వుంది. అమెరికా కూడా తదనుగుణంగానే ప్రతిస్పందించగలదు" అని ఆయన అన్నారు.

పైలెట్లను విచారిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధికారులు హెచ్చరించారు.

చైనాతో సంబంధాలు

శాస్త్రవేత్తలు, పండితులు, వాణిజ్యవేత్తల పరస్పర మార్పిడిద్వారా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతను సడలించాలని ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

ఇట్టి పరస్పర మార్పిడి కార్యక్రమాలకు గల అవరోధాలను తొలగించడానికి చైనా ఏదో ఒకరోజు అంగీకరించగలదని, మిత్రరాజ్య సమితి ప్రణాళికలో నిర్దేశించిన సూత్రాలకు నన్నిహితం కావడానికి అంగీకరించగలదనే ఆశాభావాన్ని ప్రెసిడెంట్ జాన్సన్ వ్యక్తం చేశారు.

చైనాతో వాణిజ్య సంబంధాలకుగల ఆటంకాలను తొలగించడానికి అమెరికా నిర్ణీత షరతులను తెలపడానికి ఆయన నిరాకరించారు. భవిష్యత్‌లో చైనా పథకాలు, ఆశయాల గురించి మరింతగా అవగాహనచేసుకునేవరకు ఇందుకు వేచివుండాలి అని ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

వియత్నాంలో యుద్ధ చర్యలకు స్వస్తి చెప్పి, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోడానికి దక్షిణవియత్నాం ప్రభుత్వం మొన్న విధించిన షరతులను మొత్తంమీద తాము అంగీకరిస్తానని ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

హైదరాబాద్‌లో కిరోసిన్ పరిస్థితి

జిల్లా కలెక్టర్ ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 21:— బొంబాయి నుండి 22 వాగన్ల కిరసనాయిలు రావడంతోనే జంట నగరాలలో కిరసనాయిలు పరిస్థితి మెరుగుపడగలదని హైదరాబాదు కలెక్టరు శ్రీ కె. వాసుదేవరావు నేడిక్కడ చెప్పారు.

జిల్లా కలెక్టరు మా ప్రతినిధితో మాట్లాడుతూ, ఈ 22 వాగన్లకు సంబంధించిన బిల్లు వచ్చినందున అవి ఏ క్షణంలోనైనా రావచ్చునని గత వారంలో ఆరు లేక ఏడు వాగన్ల కిరసనాయిలు మాత్రం రావడంవల్ల జంటనగరాలలో ప్రస్తుతం కిరోసిన్ షాపుల ముందు ప్రజలు బారులుతీరి నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

జంట నగరాలలో నెల మొత్తం 450 కిరసిన్ కొట్లకు, ఒక్కొక్కదానికి వారానికి 75 టిన్నులు బదులు 50 టిన్నులు మాత్రమే యివ్వబడుతున్నవని, ఈ తగ్గింపు తాత్కాలికమేనని. వినియోగదారులకు ఇకనుంచి తడవకు 10 లీటర్లు యివ్వబడుతుందని ఆయన వివరించారు.

రాష్ట్రానికి నెలసరి కిరసిన్ కో 13,600 టన్నులని, ఇందులో ఎట్టి తగ్గింపు లేదని, ఇటీవల బొంబాయిలో నీటియెద్దడి మూలంగా వాగన్లను నీటిసరఫరాకు మార్చినందున, కిరసనాయిల్ సరఫరాకు వ్యాగన్లు దొరకలేదు అని, ఇప్పుడిక అట్టి యిబ్బంది ఉండదని బొంబాయి నుంచి కిరసిన్ వ్యాగన్లు బయలుదేరినవని జిల్లాకలెక్టరు చెప్పారు.

ఉప్పుడుబియ్యం తయారుపై నిషేధం

ప్రభుత్వ ఉత్తర్వు

[ఆంధ్ర ప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 21 :— జిల్లా కలెక్టరు నిర్దిష్ట మొత్తానికి జారీచేసిన పర్మిట్ లేకుండా పారవా, దాళవా పంటలలో

ఆహారధాన్యాల రవాణాపై

ఆంధ్ర రాజకీయ పరిణామాలు :

కామరాజ్ మాస్కో నుంచి వచ్చేవరకు ఏ నిర్ణయం జరుగక పోవచ్చు

న్యూఢిల్లీ, జూలై 20:— ఆంధ్రప్రదేశ్ మంత్రులనుంచి రాజీనామాపత్రా లేవీ తనకు అందలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ నేడు ఇక్కడ పత్రికావిలేఖరులకుచెప్పారు.

ఆనమ్మతివర్గానికి చెందిన ఇరువురు నాయకులు—శ్రీ ఎన్. బి. పి. పట్టాభిరామారావు, శ్రీ పి. రంగారెడ్డి—తమను కలిసికొని ముఖ్యమంత్రి కక్షతో వ్యవహరిస్తున్నట్లు తమకు ఫిర్యాదుచేశారని శ్రీ కామరాజ్ అన్నారు. తనవర్గానికి చెందిన మంత్రుల పోర్టుఫోలియోలను ముఖ్యమంత్రి మార్చడంపట్ల వారు తీవ్ర అభ్యంతరం ప్రకటించారని కూడా శ్రీ కామరాజ్ చెప్పారు.

శ్రీ పట్టాభిరామారావు, శ్రీ రంగారెడ్డి తర్వాత పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ "తొందరపడి ఎట్టి చర్యలు గైకొనవద్దు"దని శ్రీ కామరాజ్ తమకు సలహా ఇచ్చారనిచెప్పారు.

సహచర మంత్రుల పోర్టుఫోలియోలను మార్చడం ముఖ్యమంత్రి "తొందరపాటుతో గైకొన్న చర్య" అనే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్తించారని, వీలైనంత త్వరలో ఈ వ్యవహారం అంతటిని పరిశీలించి తగు నిర్ణయాలు గైకొనగలమని ఆయన హామీ ఇచ్చారని, ఈలోగా తమంత తాము తొందరపడి ఎట్టి చర్యలు గైకొనవద్దని ఆయన తమకు సలహా ఇచ్చారని శ్రీ పట్టాభిరామారావు, శ్రీ రంగారెడ్డిగారు పత్రికా విలేఖరులకు వివరించారు.

"కొందరు కేంద్ర మంత్రులు" తమ రాష్ట్రానికి వచ్చి, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ తమకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని చెపుతూ, శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యగారు రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కాదని, శ్రీ సంజీవరెడ్డిని తమంత తామై లోగడ అనేకసారు రాష్ట్రంలో పర్యటనకై ఆహ్వానించిన విషయాన్ని బ్రహ్మానందరెడ్డి మరిచిపోయినట్లు కనిపిస్తున్నదని వారు అన్నారు.

పరిపాలనా ప్రయోజనాలకోసంగాక, తన బలాన్ని పటిష్ఠంచేసుకోవడంకోసమే ముఖ్యమంత్రి తనసహచర మంత్రుల పోర్టుఫోలియోలను మార్చడం జరిగిందని వారు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కాంగ్రెస్‌వర్గాల మధ్య సమైక్యతసాధించడమే సంజీవరెడ్డి, సంజీవయ్యగార్ల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం లక్ష్యమని, ఈ లక్ష్యసాధనకై తమతో చేతులు కలుపవలసినదిగా శ్రీ బ్రహ్మానందరెడ్డిని కూడా వారు ఆహ్వానించారని, పరిస్థితి ఈ విధంగా ఉండగా ఈ యిరువురు కేంద్రనాయకులు మరో దృష్టితో వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి లేనిపోని నిందలామోపడం ఎంత గర్హనీయమో వారు అన్నారు. తనపట్ల స్నేహభావంతో మెలగుతున్న మంత్రులను దెబ్బతీయడానికి ప్రయత్నించడం సముచితంకాదని కూడా వారు అన్నారు.

అసమ్మతి వర్గనాయకులు ఎప్పే కోర్టులలోను కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని ఇతరసభ్యులనుకూడా కలిసికోవాలని ఆయకుంటున్నారు.

ఏది ఏమైనా, ఆంధ్రరాజకీయాలలో ప్రస్తుతపరిణామాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ ఆగస్టు 13 వ తేదీన మాస్కోనుంచి తిరిగి వచ్చేవరకు ముఖ్యమైన నిర్ణయాలేవీ జరుగకపోవచ్చు.

ముఖ్యమంత్రిపై శ్రీమతి సదాలక్ష్మి విమర్శ

కర్నూలు, జూలై 21 :— ఇటీవల మంత్రిత్వశాఖల పునర్విభజనలో బాధ్యతలు తగ్గింపబడిన మంత్రులు ఎల్లప్పుడు క్రమశిక్షణగల మంత్రివర్గసభ్యులుగానే వ్యవహరిస్తున్నారని స్త్రీ సంక్షేమ శాఖా మంత్రిణి శ్రీమతి టి. యస్. సదాలక్ష్మి నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.



అందువలననే కాయలు కాసే రోజులలో మా నిపుణులు ఉత్తమమైన నారింజలను కొనుటకై తోటలలోకి వెళ్ళెదరు. రెక్స్ కొరకు పండి, రుచిగా నుండేవి మాత్రమే తీసుకోబడతాయి. తరువాత, మా స్వంత ఫాక్టరీలో అత్యంతశ్రద్ధతో అవి పిండబడి, చెరకు పంచదార యొక్క పరిశుద్ధమైన షర్‌బత్ మరియు ప్రత్యేకముగా ఎండబడిన పదార్థములతోను కలిపి చక్కటి, అతి కాంతమైన, మీ రెన్నడూ రుచి చూడనటువంటి నారింజ షరబత్ తయారు చేయబడును. దాని రుచి ఎంతో బాగుంటుంది· రెక్స్ ఆరెంజ్ స్క్వాష్!

ఉచితము రెక్స్ బాటిల్ యొక్క నాలుగు మూతలకు బదులుగా ఒక "ప్రిన్సెస్" కోస్టర్ ఇవ్వబడును.

కార్బ్ ప్రాడక్ట్స్ కొ. (ఇండియా) ప్రయివేట్ లి.

సరకు ఎల్లాగ వుండునో, ధర అల్లాగ వుండును: మంచి షర్‌బత్ పేరు రెక్స్!

ఫెరోడో

బ్రేక్ లైనింగ్‌ల కొరకు

మరియు అతి విశ్వాసనీయమైన

అతి శ్రేష్ఠమైన పేరు

మీ అంగ్ల బ్రేక్ మరియు క్లచ్ లైనింగ్‌లను గురించి సాంకేతిక వివరములకు, సలహాకు వీరికి వ్రాయండి:

హిందూస్తాన్ ఫెరోడో లిమిటెడ్, ఘట్‌కోపర్, బొంబాయి—77 (ఏఎస్)

టర్నర్ న్యూవాల్ గ్రూప్ యొక్క మెంబర్



22—7—66 మ్యాటినీతో గొప్ప ప్రారంభం!

నాగులగడ్డ చారిత్రక ప్రాధాన్యంపై పరిశీలన

ప్రభుత్వానికి శ్రీ హయగ్రీవాచారి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 20 :— వరంగల్ జిల్లా, హనుమకొండ చౌరాస్తాలోని నాగుల గడ్డ, అదెలా నూ జావి గృహములకున దృష్ట్యా చారిత్రక ప్రాధాన్యం కలదాలేదా అను విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిందని ఉత్తర్వులు జారీచేయవలసిందిగా ప్రాంతీయ పరిషత్ అధ్యక్షుడు శ్రీ టి. హయగ్రీవాచారి నేడు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు.

ఆ ప్రదేశం మహమ్మదీయుల శ్మశానవాటిక కనుక, అచట పూజాదులు జరుపరాదని ఒక వర్గంవారు పట్టుబట్టడంతో రెండువర్గాల వారిమధ్య తగాదా ప్రారంభమైనది.

ఉద్రేకాలకులోనుకాకుండాపరస్పరంప్రీతితో శాంతియుతంగా జీవించవలసిందిగా శ్రీ హయగ్రీవాచారివరంగల్ ప్రజలకువిజ్ఞప్తిచేశారు.

గూడూరు చర్మకార సంఘ సభ్యులకు ఋణ సహాయం

ముఖ్యమంత్రికి రాయబార వర్గంవారి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 20 :— తోళ్ళ విసివయ పథకం క్రింద గూడూరులోని తమ సంఘ సభ్యులకుకూడా అప్పులను యిప్పించవలసిందిగా కర్నూలుజిల్లా చర్మకారసంఘ సభ్యులు యిరువురు, శ్రీ పి. ఎస్. సుందరం శనివారంనాడు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు.

ఈ రాయబారవర్గంవారు రాష్ట్ర ఆర్థిక మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రులకు కూడా నివేదిక ప్రతులను సమర్పించారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కొత్త కార్యక్రమం

హైదరాబాద్, జూలై 20:— హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమాలలో ప్రతి బుధవారం రాత్రి 7—30 గంటలకు ప్రసారమయ్యే 'భారతదర్పణం' ఒకటి. ఇది ఇరువదినిముషాల కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో మతం, సంస్కృతి, విజ్ఞానశాస్త్రం, పరిశ్రమలు, రాజకీయాలలో ప్రాచీన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే ప్రసంగాలుంటాయి. రూపాయి విలువ తగ్గింపు, ధరల అదుపు ప్రస్తుత పరిస్థితులలో సామాన్యపౌరుని బాధ్యతల గురించి విజయవాడ కేంద్రం సహకారంతో కొన్ని చిన్నప్రసంగాలు యేర్పాటుచేయబడినవి. ఇది ప్రస్తుత పరిస్థితి గురించి సామాన్య పౌరుడు అవగాహన చేసుకోడానికి తోడ్పడతాయి, ఇవి 'భక్తిరంజని' కార్యక్రమం ప్రజాబాహుళ్యం మన్ననలందుకోవడంతో దాని కాలపరిమితిని గత మే 1వ తేదీనుంచి 30 నిముషాలకు పెంచారు. యిందుకై ఉదయ ప్రసారాన్ని ఆరుగంటలకే ప్రారంభిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి భక్తిగీతాలు, విజయవాడనుంచి భావసమన్వితగీతాలు ప్రసారమవుతున్నాయి.

హైదరాబాద్ చుట్టుప్రక్కల హిందుస్థానీ సంగీత ప్రియులకోర్కెపై తోగడవలె— ఒక్క బుధవారాలు మినహా—హైదరాబాద్ 'ఏ' కేంద్రంనుంచి హిందూస్థానీ సంగీత కార్యక్రమాలు ప్రసారమవుతున్నవి. షార్ట్ వేవ్‌పై 30 నిముషాల కార్యక్రమం ప్రసారం చేస్తున్నారు. దీన్ని విజయవాడ కేంద్రం ప్రసారం చేస్తుంది.

మహిళల కార్యక్రమంలో 'కమల పోటో ఆల్బం' వంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు భారతదేశపు ప్రాచీనప్రభావాన్ని సాంఘిక, సాంస్కృతిక విజయాలు మహిళల స్మృతులుగా ప్రతిబింబితమవుతాయి.

'చంద్రశేఖరవిలాసనాటకం' [సంస్కృతం] 'క్షేత్రయ్య' వంటి కొత్త కార్యక్రమాలను వచ్చే మూడునెలలో ప్రవేశపెడతారు.

హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాల సలహాసంఘ సమావేశంలో ఈ సమాచారం తెలిపారు. ఈ సమావేశానికి స్టేషన్ డైరక్టర్ డాక్టర్ ఎ. వీరభద్రరావు అధ్యక్షత వహించారు. పార్లమెంటు సభ్యుడు శ్రీ యం. తిరుమలరావు, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, శ్రీ కె. కురుమెళ్ళజోకోబ్ [సభ్యులు],సమాచార శాఖ డిప్యూటీ డైరక్టరు శ్రీమతి శ్రీరాజ్యం సిన్హా సమావేశానికి హాజరయ్యారు.

లాల్‌బహదూర్‌శాస్త్రి మేనమామ మృతి

ఢిల్లీ, జూలై 20 :— స్వర్గీయ లాల్ బహదూర్‌శాస్త్రి మేనమామ శ్రీ రామ్‌ప్రసాద్ ఈ ఉదయం మరణించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు.

నాలుగు రోజుల క్రిందట స్నానాల గదిలో జారిపడి, గాయాలు తగిలినందున శ్రీ రామ్‌ప్రసాద్‌ను వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చేర్చారు.

కమ్యూనిటీ రేడియోసెట్ల నిర్వహణలో ఆంధ్రకు ప్రథమస్థానం

పత్రికావిలేఖరులగోష్ఠిలోరీజినల్ రేడియోఇంజనీరు వెల్లడి: రాష్ట్రంలో కృష్ణాజిల్లా ముందంజ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] విజయవాడ, జూలై 21:— కమ్యూనిటీ రేడియోసెట్ల సంఖ్యలోనూ, నిర్వహణలోను భారత దేశంలోగల అన్ని రాష్ట్రాలలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం వహిస్తున్నది. రేడియోసెట్లు పనిచేయడంలేదని తెలిసిన వెంటనే దానిని బాగుచేసి యథాప్రకారం పనిచేయించడానికి బ్యాటరీలను సరఫరాచేయడానికి రాష్ట్ర గ్రామీణ బ్రాడ్‌కాస్టింగ్‌శాఖ చక్కగా కృషిచేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకన్న కృష్ణాజిల్లాలో ఎక్కువ సెట్లు—అంటే 1086 కమ్యూనిటీ రేడియోలు 838 పంచాయతీలలో పనిచేస్తున్నాయి.

నేటి సాయంత్రం డివిజనల రేడియో ఇంజనీరు శ్రీ జోస్యుల కృష్ణమూర్తి తన కార్యాలయంలో జరిపిన పత్రికా విలేఖరుల గోష్ఠిలో గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ రేడియో సెట్లను తమ శాఖ ఎలా నిర్వహిస్తున్నదీ వివరంగా తెలియజేశారు.

రాష్ట్రప్రభుత్వ సమాచార ప్రజాసంబంధాల శాఖకు సంబంధించిన కమ్యూనిటీ లిజనింగ్‌శాఖ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఆగకుండా రేడియోలు పనిచేయాలనే ఆశయంతో కృషి చేస్తున్నది. ఆంధ్రలో సగటున ఒక రేడియో 5 లేక 6 రోజులు మాత్రం పనిచేయకపోవడం జరుగుతున్నదని లెఖలవల్ల తేలింది.

పంచాయతీలకు బహుమతిగాగాక, రేడియోను నెలకొల్పి నిర్వహించడానికి ప్రభుత్వం పంచాయతీలనుంచి కొంతసొమ్ము తీసుకుంటున్నది.

హరిజనవాడలలోను, గ్రామ శివార్లలోనూ కమ్యూనిటీ రేడియో సెట్లు నెలకొల్పవలసినదిగా దరఖాస్తులు వస్తున్నాయి. త్వరలోనే కృష్ణాజిల్లాలో మరో 500 సెట్లు నెలకొల్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పుకోతగినంత జనాభావున్న గ్రామా లన్నింటిలోనూ కమ్యూనిటీ రేడియోసెట్లు ఉంటాయి.

కృష్ణాజిల్లాలో మొదట 1939 లో ఫిబ్రవరి 17న కమ్యూనిటీ రేడియోసెట్టును పెడనలో నెలకొల్పారు. తర్వాత 18 న గుడ్లవల్లేరు, 19 న పెడసనగల్లు, 21 న కోలవెన్ను ఈవిధంగా 1939 నుంచీ 1966 వరకూ కమ్యూనిటీ రేడియోసెట్లను కృష్ణాజిల్లాలో నెలకొల్పుతూ వచ్చారు. ఈ నెలలో 13 వ తేదీన విస్సన్నపేట పంచాయతీ సమితిలోని నరసాపురంలో ఒకసెట్టును నెలకొల్పారు. దానితో జిల్లాలోని కమ్యూనిటీ రేడియోసెట్ల సంఖ్య 1086 అయింది.

తాము ఈ విజయాలను సాధించడంలో రాష్ట్ర సమాచారమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి, డైరెక్టరు శ్రీ పి. రామచంద్ర రావు, రేడియో యింజనీరు శ్రీ హెచ్. జోగారావు, జిల్లాకలెక్టరు, జిల్లాపరిషత్తు చైర్మన్లు ఇచ్చిన ప్రోత్సాహాలను శ్రీ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణాజిల్లాతో ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాలు పోటీచేస్తున్నాయి. త్వరలోనే అవి కూడా ఈ స్థాయిని చేరుకోగలవు.

రాష్ట్రంలో మొత్తం 1966 మే నాటికి 14,427 సెట్లు వున్నాయి. అందులో 12,020 బ్యాటరీసెట్లు, 2,407 కరెంటు సెట్లు. ఈ సంఖ్య నేటికి 15,000 సెట్ల వరకు వున్నాయి.

విజయవాడలోని రేడియో డివిజనల్ ఇంజనీరు కార్యాలయం 9 జిల్లాలపై అధికారం కలిగి ఉన్నది. ఇక్కడ మంచి వర్కుషాపులను నిర్వహిస్తున్నారు.

ఈ గోష్ఠిలో అసిస్టెంటు ఇంజనీరు శ్రీ జి. వి.—శర్మ, టెక్నికల్ అసిస్టెంటు శ్రీ జె. కామేశ్వరరావు, శ్రీ వి.సుబ్బారావుగార్లు పాల్గొన్నారు.

భుట్టో భూప్రదక్షిణ

కైరో, జూలై 21:— పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి శ్రీ భుట్టో నిన్న అకస్మాత్తుగాకయిరోలో ప్రత్యక్షమయ్యారు. ఆయన నిన్న ఇక్కడకు వచ్చి రావడంతోనే అరబ్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి శ్రీ మహమ్మద్ రియాద్‌తో రెండుగంటల సేపు చర్చలు జరిపారు.

వీరిచర్చల వివరాలేమీ వెల్లడికాలేదు గాని వీరిద్దరికీ చాన్నాళ్ళుగా వ్యక్తిగత పరిచయం వుందని, వీరిది ప్రైవేటు సమావేశం మాత్రమేనని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది.

శ్రీ భుట్టో జెడ్డానుంచి ఇక్కడికి వచ్చారు. శ్రీ భుట్టో మక్కాయాత్రకు వెళుతున్నారు. ఆయన స్వదేశానికి రాబోయే ముందు బీరూట్,ఇస్తాంబుల్, జెనీవాలకు వెళ్లాలనుకుంటున్నారు.

రాధాకృష్ణకు డిగోల్ ఆహ్వానం

న్యూఢిల్లీ, జూలై 20:— ఫ్రెంచి అధ్యక్షుడు డిగోల్ ఫ్రాన్సులో అధికారిక పర్యటన జరపవలసిందిగా కోరుతూ రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను ఆహ్వానించినట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెలియవచ్చింది.

రాష్ట్రపతి రాధాకృష్ణన్ యీ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నారు. "అయితే ఆయన ఎప్పుడు వెళ్లాలనేది యింకా నిర్ధారణ కాలేదు. ఫ్రెంచి వర్గాలవారు యీ పర్యటనకు చాలా ప్రాధాన్య మిస్తున్నారు.

ప్రపంచ విద్యా వైజ్ఞానిక సమితి 20 వ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబరులో జరుగవలసిన రాష్ట్రపతి పారిస్ యాత్ర రద్దు చేయబడినది. ఇతర కార్యకలాపాల ఒత్తిడుల వల్ల రాష్ట్రపతి యీ యాత్రను రద్దు చేసుకోవలసి వచ్చినదని ప్రభుత్వ వర్గాలద్వారా తెలియుచున్నది. — నాఫెన్.

గాంధీ భవన్‌కు ప్రెసిడెంట్ ప్రారంభోత్సవం

త్రివేండ్రం, జూలై 21:— కేరళ గాంధీ స్మారకనిధి నిర్మించిన గాంధీ భవనానికి జూలై 26 వ తేదీన ప్రెసిడెంటు రాధాకృష్ణన్ ప్రారంభోత్సవం జరుపుతారని తెలుస్తోంది.

ఈ భవనంలో — గాంధీజీ జీవితానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనం, గాంధీజీ జీవితచరిత్ర, దేశసేవ బోధనలకు సంబంధించిన గ్రంథాలయం స్థాపింపదలచారు.

విజయవాడ పౌర సమాచార సదస్సు సమావేశం

[ఆంధ్రప్రభ ప్రతినిధి] విజయవాడ, జూలై 20 :— పౌర సమాచార సదస్సు సభ్యులు నేటి సాయంత్రం రాష్ట్రప్రభుత్వ సమాచారకేంద్రంలో సమావేశమై సదస్సు నిర్వహించవలసిన కార్యక్రమాలకు తుదిరూపం యిచ్చారు.

శ్రీ ఆకురాతి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

ప్రజల సమస్యలు, ఇతర వివరాలపై ఒక వార్తా లేఖను ప్రచురించాలని నిర్ణయించారు.

చర్చలలో శ్రీయుతులు అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్ టి. రంగయ్య, మల్లెల శ్రీరామమూర్తి, జంబులింగం, పోలవరపు శ్రీరాములు, వి.సుబ్బారావు, శ్రీ రంగనాథరావు, శ్రీమతి జి. మనోహరం మొదలైనవారు పాల్గొన్నారు.

సిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు శ్రీ ప్రతివాది భయంకరాచారి కృతజ్ఞతలు తెలిపారు.

ఢాకా దినపత్రిక సంపాదకుని అరెస్టు

తూర్పుపాకిస్తాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

ఢాకా, జూలై 21 :— బెంగాలీ దినపత్రిక ఇత్తేఫాక్ సంపాదకుడు శ్రీ తఫజుల్ హుస్సేన్ అరెస్టును సవాలుచేస్తూ వచ్చిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టువారు తమ తీర్పును ఆపివుంచారు.

పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ రక్షణ నిబంధనలను దుర్వినియోగపరచుచున్నదని, జూన్ 17 వ తేదీన శ్రీ హుస్సేన్‌ను అరెస్టు చేయుటమే యిందుకు ప్రబలనిదర్శనమని యీ దరఖాస్తులో పేర్కొనబడింది.

ఇత్తేఫాక్ పత్రిక ముద్రింపబడుచున్న న్యూనేషన్ ప్రెస్సు ముద్రణాలయాన్ని ప్రభుత్వం మూసివేయడంపై కూడ గత వారంయిట్టి పిటిషన్ ఒకటి వచ్చింది. హైకోర్టువారు దానిపై కూడా యింకా తీర్పు యివ్వలేదు.

బ్రిటన్‌లో ఆర్థిక క్లిష్టపరిస్థితినివారణకు గట్టిచర్యలు

ప్రధాని విల్సన్ ప్రకటన

లండన్, జూలై 21:— బ్రిటన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్ట పరిస్థితినుండి బయట పడడానికి ప్రభుత్వం తలపెట్టిన సత్వర కార్యక్రమంలో ఒక భాగంగా వేతనాల స్థాయిని, ధరల స్థాయిని స్తంభింప జేయ దలచినట్లు బ్రిటిష్ ప్రధాని విల్సన్ నిన్న తెలియజేశారు.

ధరలలోను, వేతనాలలోను ఈ స్తంభన 6 మాసాలపాటు కొనసాగుతుంది. తరవాత మరొక ఆరుమాసాలపాటు సర్వీసు నిర్బంధాలు కొనసాగగలవు.

శేషించిన సంవత్సర కాలంలో వేతనాల విషయంలో పనివారల కోర్కెలుఅమలుపరచడం సాధ్యం కాదని ప్రధాని విల్సన్ తెలియజేశారు. పన్నెండు నెలలవరకూ కంపెనీలు తమ డివిడెండ్లను నిలిపివేయాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ వ్యయంలో కోతను ప్రవేశపెట్టడానికి బ్రిటిష్ ప్రధాని మరికొన్ని చర్యలను కూడా గైకొన్నారు. పశ్చిమ జర్మనీలోని బ్రిటిష్ సాయుధ దళాల వ్యయంలో తగినంత కోత ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సంకల్పించుకో వచ్చునని ఆయన తెలియజేశారు.

ఇతరత్రా కూడా బ్రిటిష్ సైనిక వ్యయంలో 100 మిలియన్ స్టెర్లింగ్‌ల మేరకు కోత ప్రవేశపెట్టే కార్యక్రమాలను రూపొందించడానికి ప్రభుత్వం నిశ్చయించుకున్నదని ఆయన అన్నారు.

అనేక విషయాల విషయంలో [illegible] సౌకర్యాలను కూడా స్తంభింప జేస్తున్నట్లు ప్రధాని విల్సన్ ప్రకటించారు.

ఇరిగేషన్ శాఖలో వ్యయకర్తనం

మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ వివరణ

న్యూఢిల్లీ, జూలై 21:— ప్రభుత్వ శాఖలలో వ్యయాన్ని తగ్గించడానికి ఎంతో అవకాశం కలదని కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖమంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించిన విధంగా రెవిన్యూ బడ్జెట్‌లో 3 శాతం కోతకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించవలసినదని తన మంత్రిత్వశాఖ కార్యదర్శులను కోరినట్లు ఆయన తెలియజేశారు. తన మంత్రిత్వశాఖలో 3 శాతంకంటె ఎక్కువ కోత అమలుపరచడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు.

జీవిత సౌఖ్యం అనుభవించాలంటే

నిస్త్రాణం చెందియున్నా మీరు బలహీనతపొంది వున్నయెడల నిస్పృహ చెందవద్దు. నేడే డాక్టరు చౌదరిగారిని సంప్రదించి పోయిన శక్తిని బలపరచుకోండి. ఔషధములతోను, ఎలక్ట్రిక్ చికిత్సలతోను మీ ఆరోగ్యం సరిచేయబడును.

చౌదరి డిస్పెన్సరి

బ్రాంచి: ఉడిపికేఫ్ ప్రక్క,1, ఆంధ్రప్రభ ఆఫీస్ ప్రక్క, గాంధీనగరం, విజయవాడ—3. నెం. 2, లెచ్ స్ట్రీట్, పి. ఆర్. అండ్ సన్సు వెనుకప్రక్క, మౌంట్‌రోడ్ మద్రాసు—2.

ఆదర్శ కాలేజి ఆఫ్ సైన్సు, కామర్సు అండ్ ఆర్ట్సు

ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధింపబడినది.
జమ్మికుంట
హుజూరాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లా, ఏ. పి.

దిగువ కోర్సులు బోధింపబడును.

1. పియుసి [సైన్సు] : ఎం. పి. సి., బి. పి. సి.
2. పి. యు. సి. [హ్యూమానిటీస్]: కామర్సు, ఎకనమిక్సు; కామర్సు, లెక్కలు.
3. బి. ఎస్‌సి., మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీ కోర్సు]: ఎం. పి. సి., బి.జడ్.సి.
4. బి. కాం. మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీ కోర్సు] అడ్వాన్సుడు అకౌంటెన్సీ, ఆడిటింగుతో కామర్సు.
5. బి.ఏ. మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీకోర్సు] ఎకనమిక్సు, పొలిటికల్ సైన్సు; పబ్లిక్ అడ్మినిస్ట్రేషను

శ్రీపాటి రంగనాధ,
జూలై 17, 1966 ప్రిన్సిపాల్, అండ్ కరస్పాండెంట్.

ఆదర్శ కాలేజి ఆఫ్ సైన్సు, కామర్సు అండ్ ఆర్ట్సు

ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధింపబడినది.
జమ్మికుంట
హుజూరాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లా, ఏ. పి.

కావలెను

లెక్చరర్లు : కెమిస్ట్రీ, బాటని, కామర్సు, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను.
జీతము : యు. జి. సి. స్కేలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుచే ఆమోదింపబడిన ప్రకారం యివ్వబడును.
కనీసార్హతలు : ఎం. ఏ., 2, ఎం. ఎస్. సి., 2, [మొత్తంమీద 50 శాతం] ఆయా సబ్జెక్టులలో వచ్చియుండవలెను.
2. లాబ్ — అసిస్టెంటులు : ఫిజిక్సు, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీలో.
3. అకౌంటెంటు / క్లెర్క్
4. ఆఫీసు అసిస్టెంటు

జీతము హైయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టరుచే ఆమోదింపబడిన ప్రకారం యివ్వబడును. వయస్సు, అర్హతలు, అనుభవము తెలుపుతూ, సర్టిఫికెట్లపై చేయబడిన మార్కుల మెమోరాండం అసలైన కాపీలతో దరఖాస్తులు ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంటుకు 2—8—66 లోగా చేరవలెను.

శ్రీ పాటి రంగనాధ,
ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్.

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

కాస్మెటిక్కు, ఫౌంటెన్‌పెన్‌లు, ఇంగ్లీషు లెరిన్‌ఫాంట్ ముక్కలకు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 300 లు పైన టి. ఏ. మీద, లేదా కమీషన్ పద్ధతిని ఫుల్ టైం, లేక పార్టుటైం ఏజంట్లు కావలెను. కేటలాగుకు, శాంపిల్ సెట్టుకు వ్రాయండి.

CAPITAL TRADERS (APV)
Box No. 1477, Delhi-6.

ట్రెయినింగ్

నెలకు 120 నుండి 220 రు. జీతములు గల టెలిఫోన్ ఆపరేటర్లుగను టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్లుగను, అసిస్టెంట్ స్టేషన్ మాష్టర్లుగను P.U.C., H.S.C., S.S.L.C., and MATRIC Passed or failed (boys and girls) కు శిక్షణయివ్వబడును. 1 రు ఎం. ఒ. పంపిన ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫారము అడ్మిషనుకు పంపబడును.

Principal B.T. & T.T. College
Brodipet Guntur-2. (Regd By Govt.)

వైద్య విషయములు

ఉబ్బసం మందు

త్రిమూర్తుల చిత్రకూట కొండమూలిక ది. 1—8—66 తేదీ పూర్ణిమనాడు పాల పాయసం [క్షీరం]తో తీసుకుంటే ఉబ్బసం, రొమ్ము పడిశం, దగ్గు పూర్తిరాదకపోవడం—మొదలైనవి నివారణ చెందును. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.

Manager, Shri Mahatma Naga Baba
Ayurvedashram P.O Chitrakot, U.P.

కావలెను

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, సిగ్నలర్లు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసలు పంపుడు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

ఆంధ్రప్రదేశ్‌లో క్రొత్తగా స్థాపించబడిన ఒక కాటన్ స్పిన్నింగుమిల్లుకు అర్హత గల వెల్‌ఫేర్ ఆఫీసరు షిఫ్ట్ సూపర్‌వైజర్లు కావలెను. సర్టిఫికెట్లు, యోగ్యతా పత్రముల కాపీలతో దరఖాస్తులు బాక్సు నం. 403, ఆంధ్రప్రభ, మద్రాసు—2 కు పంపండి.

వి. పి. హైస్కూలు ఇడుపులపాడులో పనిచేయుటకు లెక్కలు టెస్టు ప్యాసైన అనుభవముగల హెడ్మాష్టరు వెంటనే కావలెను. దరఖాస్తు నకలును డి. ఇ. ఓ., గుంటూరుగార్కి పంపుకొనవలెను. 60 సం. పూర్తి కానివారు కూడా దరఖాస్తులు పంపుకొనవచ్చును.

Correspondent,
V.P. HIGH SCHOOL,
Idupulapadu, P.O.
(Via) Inkole, Guntur (Dist.)

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

ది సర్కారు పాలిటెక్నిక్,
మచిలీపట్నం-2.
స్థాపితం: 1966

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారి సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లోయర్,హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు శ్రేష్ఠమైన శిక్షణ ఇవ్వబడును ప్రసిద్ధ సాంకేతికసంస్థ. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ VIIth Form. ఫెయిల్ అయినా చాలును. కోర్సు 2 సం:లు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి పి.డబ్ల్యు.డి., హైవేస్, జిల్లాపరిషత్తు, పంచాయతీ, మ్యునిసిపల్ పబ్లిక్‌హెల్తు. ఇంజనీరింగు డిపార్టుమెంటులలో 125 రూ. పై. ఉద్యోగములు దొరకగలవు. 5 సం: లు., తర్వాత గవర్నమెంటు ఎల్. సి. ఇ., ఎల్.ఎం.ఇ. ఎల్.ఇ.ఇ., పరీక్షలకు ప్రైవేటుగా హాజరగుటకు గవర్నమెంటువారు అనుమతి ఇచ్చియున్నారు. గొప్ప విద్యార్హతలుగల అనుభవశాలురైన ఇంజనీర్లచే నడిపించబడుచూ రాష్ట్రమంతటిలో హెచ్చు ఫలితములు, ఖ్యాతి పొందుటకు ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ప్రాస్పెక్టసు అప్లికేషను ఫారం ఒకరూపాయి.

ఎస్ టి.జానప్రకాశం, M.E., A.M.I.E.
ప్రిన్సిపాల్.

ప్రకటనలు

హైదరాబాదులోపూర్తి ఫోటోస్టూడియో రూ. రెండువేలకు అమ్మకమునకు వున్నది. మొదలు వెయ్యిరూపాయలు డిపోజిట్ చేసి, పనివేర్చుకుని, ఆరునెలల్లో తతిమా వెయ్యి రూ. చెల్లించి సామగ్రి యావత్తు కొనుక్కోవచ్చును.

Post Box No. 4,
Hyderabad-20.

మా అంగడిలో గుమస్తాలుగావుంటూవున్న 1. పెంటా కొండయ్య, [2] పెంటా మాళియాద్రి అనువారలు యిరువురు పొట్ల మాసము క్రితంనుండి చాలించుకున్నారు. మా వ్యాపారసంబంధములోగాని యితర విషయములలోగాని మాతరపున వారు వ్యవహరించుటకు వీలులేదు. అట్లు ఏవిధముగ జరిగినను జరిపినను అందుకు మేము బాధ్యులము కామని యిరుదుమూలముగా యావన్మందికి తెలియపరచుచున్నాము.

విశ్వనాథుని రామసుబ్బయ్య,
వస్త్రములవ్యాపారము,
మాచర్ల [గుంటూరు జిల్లా] హెచ్. ఒ.,
కనిగిరి, [నెల్లూరు జిల్లా].

విజయవాడ గాంధినగరం కాపురస్తురాలు కలిమిరెడ్డి గడ్డెమ్మ గార్కి హక్కుగల ఖాళీ స్థలమును లోగడ చెల్లెలు గంగమ్మకున్నూ తమ్ముడు రాములు వగైరాలకున్నూ, దఖలు పర్చి రిజిస్టరీ దస్తావేజు వ్రాసినది. దర్మిలాను యిల్లు తనఖా పెట్టినది. ఇప్పుడు ఆమెకు వృద్ధాప్యంచే మతి చలించినది. గనుక ఆమెను మోసంచేసి, ఆమె ఆస్తిని కాజేయు సంకల్పంతో నున్నవారు ఆమెచే ఎట్టి దస్తావేజులు వ్రాయించుకున్నను చెల్లవని యిందుమూలముగా తెలియజేయడమైనది.

ఇట్లు, దత్తత కుమారుడు
కలిమిరెడ్డి సూర్యనారాయణ
విజయవాడ, 21—7—66.

టెండరు నోటీసు

నెల్లూరుజిల్లా కో ఆపరేటివు మార్కెటింగు సొసైటి లిమిటెడ్, నెల్లూరు-2
ఆంధ్రప్రదేశ్.

విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, మద్రాసు రేవులనుండి రసాయనిక ఎరువులు నెల్లూరుజిల్లాలోని శింగరాయకొండ, కావలి, కొడవలూరు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరి లోని పై సొసైటీవారి డిపోలకు రోడ్డుద్వారా ట్రాన్స్‌పోర్టు చేయుటకు టన్ను ఒకటికి, కిలోమీటరు ఒకటికి చార్జీచేయబడు రేటు తెలుపుతూ టెండర్లు కోరడమైనది. టెండర్లు అంగీకరించుటకు ఆఖరు తేదీ 30—7—1966 టెండర్లు సొసైటీ ప్రెసిడెంట్ వారిచే పరిశీలించబడి, అంగీకరించబడిన టెండరుదారునకు తెలియజేయబడును.

జి. వి. సుబ్బారెడ్డి,
ప్రెసిడెంట్.

నోటీసు

మునిసిపల్ ఆఫీసు, సామర్లకోట

సామర్లకోట మునిసిపల్‌హైస్కూలులోను అప్పరు ప్రైమరీ స్కూలులోను ఉపాధ్యాయులుగా పనిచేయుటకు ఈ క్రింద నుదహరించిన పోస్టులలో పనిచేయుటకు అర్హతగల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హులైన అభ్యర్థులు ది. 28—7—66 వ తేదీ లోగా సామర్లకోట మునిసిపలు సెక్రటరీ మరియు స్పెషలాఫీసరుగార్కి దాఖలు చేసుకొనవచ్చును. నిర్ణీత కాలములో వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిశీలింపబడును. అనుభవము గల అభ్యర్థులకు ప్రాధాన్యత యివ్వబడును. క్రింద నుదహరించిన పోస్టులు ప్రస్తుతము తాత్కాలికము. అయినప్పటికీ పొడిగించుటకు అవకాశము కలదు.

1. బి. ఇడి. అసిస్టెంట్లు — 3
2. గ్రేడు 1 తెలుగు పండిట్ 1
3. గ్రేడు 2 తెలుగు పండిట్ 1
4. హిందీపండిట్ గ్రేడు 2—1
5. సెకండరీ గ్రేడు టీచర్లు 3
6. డ్రాయింగు టీచరు, లోయరు గ్రేడు 1
7. ఫిజికల్ ట్రెయినింగు ఇన్‌స్ట్రక్టరు [లోయరు గ్రేడు] 1

(సం) సి. వనమయ్య,
సెక్రటరీ అండ్ స్పెషలాఫీసరు ఇన్‌చార్జి.

ప్రపంచవిస్తృతంగా క్షుధార్తి నిర్మూలనకు కృషి

ఆర్థిక సహకారాభివృద్ధి సంస్థకు అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ హంఫ్రీ సూచన

వాషింగ్టన్, జూలై 21:— క్షుధార్తి నిర్మూలనకు ప్రపంచ విస్తృతమైన కార్యక్రమం ముసాయిదాను రూపొందించవలసిందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ హ్యూబర్ట్ హంఫ్రీ నిన్న ఆర్థిక సహకారాభివృద్ధుల సంస్థను కోరారు. ఈ కృషిలో సోవియెట్ యూనియన్, చైనా, ఇతర కమ్యూనిస్టు రాజ్యాలుకూడా చేరవచ్చునన్నారు.

వాషింగ్టన్‌లో సమావేశమవుతున్న సహాయాభివృద్ధుల సంఘ సభ్యుల గౌరవార్థం జరిగిన విందులో ప్రసంగించినపుడే శ్రీ హంఫ్రీ ఈ విజ్ఞాపన చేశారు.

శ్రీ హంఫ్రీ ఇంకా ఈవిధంగా అన్నారు. "మన సహాయ కార్యక్రమాల సమన్వయీకరణకు మొత్తంమీద ఒక పథకం వుండాలి. ఈ పథకాన్ని అమలుజరిపే అవకాశం ఆర్థిక సహకారాభివృద్ధుల సంస్థకే వుండాలి.

"సోవియెట్ యూనియన్, తూర్పు యూరోప్ రాజ్యాలు ప్రపంచ వ్యవసాయ సంస్థలోను, ప్రపంచ ఆహార కార్యక్రమంలోను చేరితే అది హర్షదాయకమైన సమయమే కాగలదు.

"కమ్యూనిస్టు చైనా పాలకులు ప్రపంచంలోని ఇతర రాజ్యాలతో సంబంధాలకు ప్రతిబంధకం కలిగించే యిప్పటి విధానానికి బదులు, క్షుధార్తి నిర్మూలనకు ఇతర రాజ్యాలతో సహకరించడమే యుక్తమని గ్రహించి నిర్వర్తించుకొనగల రోజు రాగలదనే నేను ఆశిస్తున్నాను."

ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమీయవలసినదనియాడా శ్రీ వుడ్స్ కోరారు.

అభివృద్ధి సహాయక సంఘంలోని రాజ్యాలు యూరోప్ ఆర్థిక సహాయకసంస్థలోనిరాజ్యాలు చేస్తున్న కృషిని సమీక్షించడం కోసమే రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయబడింది.

ఆర్థిక సహకారాభివృద్ధుల సంస్థకు చెందిన ఈ అభివృద్ధి సహాయక సంఘం సమావేశానంతరం ప్రపంచంలోని సంపన్న రాజ్యాలు వర్ధమాన దేశాలకు తమ సహాయాన్ని క్రిందటి సంవత్సరం 1097,90,00,000 డాలర్లమేరకుహెచ్చించినట్లుప్రకటించబడింది.

వర్ధమాన దేశాలకు సహాయం

ప్రపంచబ్యాంకు అధ్యక్షునివిజ్ఞప్తి

వాషింగ్టన్, జూలై 21:— ప్రభుత్వ స్థాయిలో 581 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయానికి 1965 లో జరిగిన ఒప్పందంతో నిమిత్తం లేకుండా వర్ధమాన దేశాలకు తమ అభివృద్ధి కృషిని తీవ్రం చేయగలగడం కోసం పారిశ్రామికంగా అభివృద్ధి పొందిన దేశాలు సాలుకు మూడు నాలుగు వందలకోట్ల డాలర్ల వంతును సహాయం చెయ్యవలసినదని ప్రపంచ బ్యాంకి అధ్యక్షుడు శ్రీ జార్జి వుడ్స్ నిన్న సూచించారు.

అభివృద్ధి సహాయక సంఘసమావేశానికి హాజరైన 15 ఎక్కువ [illegible] దేశాల [illegible]

నాథులా ప్రాంతంలో చైనా విషప్రచారం

రక్షణశాఖ ప్రతినిధి వివరణ

గాంగ్‌టక్, జూలై 21:—నాథులా ప్రాంతంలోని భారత రక్షణ దళాల బుద్ధులను పెడదారి పట్టించు లక్ష్యంతో చైనావారు యిపుడు 12 లౌడ్‌స్పీకర్లనుపయోగించి రాత్రింబవళ్ళు ఒకటే కాకిగోల ప్రారంభించినవని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

భారత రక్షణదళాల పర్యవేక్షణలో ఉన్న నాథులా ప్రాంతం చైనాకు చెందినదని లోకంటి పాట పాడుటమే యీ లౌడ్‌స్పీకర్ల ఏకైక లక్ష్యమునికూడా ఆయన ఒక విలేఖరికి సమాధానంగా తెలియజేశారు.

కరువుభత్యం కమిషన్ చైర్మన్

న్యూఢిల్లీ, జూలై 20:— కరువుభత్యం కమిషన్‌కు చైర్మన్‌గా శ్రీ పి. బి. గజేంద్రగడ్కర్ వ్యవహరించగలరని నేడు అధికారపూర్వకంగా ప్రకటింపబడింది. శ్రీ ఎం. వి. రంగాచారి మరొక ఆర్థికవేత్త కూడా ఇందులో సభ్యులుగానుందురు.

భవిష్యత్తులో కేంద్రప్రభుత్వోద్యోగులకు కరువుభత్యం మంజూరు చేయుటకై అనుసరించవలసిన విధానాన్ని పరిశీలించవలసినదిగా కమిషన్‌ను కోరారు.

కంప్యూటర్ సిరీస్-2

ఎల్ ఐ సి లో ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లు

ఎల్ ఐ సి కంప్యూటర్లవల్ల ఎంతమంది మార్చబడతారు?

ప్రత్యేకముగా మాన్యువల్ ఆపరేటింగ్ సిబ్బందివలన పనిచేసే ఆఫీసులో కంప్యూటర్లను నెలకొల్పేటప్పుడు ఇది పరిశీలించవలసిన ప్రశ్నయేకాక తీవ్రమైన ప్రశ్నకూడా.

కాని, జీవితభీమా వ్యాపారములో మేము ఇంచుమించు 40 సంవత్సరములనుండి ఎక్విప్‌మెంట్ మెషిన్లు మరియు పంచ్‌కార్డ్ మెషిన్లను వాడుచున్నాము. ఇతరచోట్ల అనుభవమువలన సూచింపబడిన దేమిటంటే, మాన్యువల్ అపరేషన్సు నుండి కంప్యూటర్‌కు మార్పువలన ఉద్యోగులు అత్యధికంగా వుండిపోవచ్చును. కాని, పంచ్‌కార్డ్ సిస్టమ్సు నుండి కంప్యూటర్లకు మార్పు జరిగినప్పుడు ఉద్యోగులు అధికంగా ఉండిపోయే సమస్య ఏర్పడదు. ఎందుకంటే యంత్రీకరణమువలన కలిగే చాలమట్టుకు లోటును ముందుగానే సర్దుబాటు చేయడమైనది.

[మూడు సంవత్సరములలో] బొంబాయి, మద్రాసులలో 300 ఎక్విప్‌మెంట్ మరియు పంచ్‌కార్డ్ మెషిన్‌లకు బదులుగా మా కంప్యూటర్లు పనిచేస్తాయి. ఈ కారణము వల్లనే మా విషయములో మనుష్యులను మార్చడము బహుతక్కువగా జరుగుతుంది. బొంబాయి, కలకత్తా డివిజన్‌లలోని మొత్తము 6600 ఉద్యోగులలోను లేక ఎల్ ఐ సి లోని మొత్తము 51,000 ఉద్యోగులలోను 383 ఉద్యోగులు మార్చబడుదురు. వీరు మార్చబడుదురు — ఉద్యోగములనుండి తొలగింపబడరు.

క్రొత్త ఉద్యోగములను సృష్టించుట :

కంప్యూటర్లను నెలకొల్పడము వలన కొన్ని ఉద్యోగములు అదనంగా ఉంటాయి కాని,మరికొన్ని ఉద్యోగములు సృష్టింపబడతాయి. ఎల్ ఐ సి లో ఇప్పుడున్న 383 ఉద్యోగములు అంతమొందినా, కార్డ్‌పంచింగ్‌పని యెక్కువౌతుంది, మరియు కంప్యూటర్లనుండి వచ్చే వివరములను కంప్యూటర్లను పొందు వివరములను అందుబాటు చేయడం మొదలైన పనుల వలన క్లాస్ 3 ఉద్యోగులకు 225 క్రొత్త ఉద్యోగములు సృష్టింపబడతాయి. అందువలన మొత్తానికి ఈ మూడు సంవత్సరాలలోను 158 అదనపు ఉద్యోగములు మాత్రమే వుంటాయి.

ఉద్యోగములనుండి తొలగింపబడరు, సంపాదనలు పోవు :

ఈ 158 ఉద్యోగులు నిరుద్యోగ సమస్య నెదుర్కొనవలసిన అవసరము వుండదు. కంప్యూటర్లను నెలకొల్పిన తర్వాత కూడా క్రొత్త ఉద్యోగులను తీసుకోవడం జరుగవలసి ఉంటుంది. ఆ క్రొత్త ఉద్యోగములలోకి వీరిని తీసుకుంటారు. ఇంతేకాక, ఈ ఉద్యోగులను బొంబాయినుంచిగానీ, కలకత్తానుంచిగానీ, మార్చరు. వారు అదే ఆఫీసులోనో, లేక ఆ పట్టణము వేరే ఆఫీసులోనో తీసుకోబడతారు.

కంప్యూటర్లను నెలకొల్పడం వలన ఈ ఉద్యోగుల సంపాదనలు పోవు.

క్రొత్త ఉద్యోగములలో తగ్గింపు వుండదు :

1963 నుండి అందరికీ క్లిష్ట సమయంగానే వుంది. అయినా, 1963—64 లో కూడా ఎల్ ఐ సి ఏడాదికి 1,500 క్రొత్త ఉద్యోగములను సృష్టించింది. పెరుగుతూ వుండే క్రొత్త వ్యాపారము మరియు అమలులో వున్న వ్యాపారము వలన క్రొత్త ఉద్యోగము ఎల్లప్పుడు సృష్టించ నొందుతూంటాయి.

మార్చబడ్డ పంచ్‌కార్డ్ మెషీన్లు పూర్తిగా వాడబడతాయి :

బొంబాయి, కలకత్తాలలోని ఇప్పుడున్న పంచ్‌కార్డు ఎక్విప్‌మెంటు వారి ఇతర డివిజనల్ ఆఫీసుల అవసరముల నిమిత్తం మెల్లమెల్లగా అందుబాటు చేయబడతాయి. ఈవిధంగా యిప్పుడున్న మెషిన్‌లు అవి పనిచేసినంతకాలమూ వాడబడతాయి. కాని వృధా అవవు. మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడున్న పంచ్‌కార్డు మెషిన్‌లకు బదులు కంప్యూటర్ల పనిచేస్తుంటే ఇప్పుడున్న మెషిన్‌ల మూలధనము నష్టముచెందదు.

లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

సొగసైన కురులకు
అందమైన రక్షణ!
నేటినుండే కేశవర్ధిని వాడి తలలో
చుండ్రును చేరనివ్వకుండా, జుట్టును
నిగనిగ లాడేటు సంరక్షించుకోండి.
కేశవర్ధిని వాడి ....
మీ కురుల సౌభాగ్యాన్ని పెంపొందించుకోండి.
నిత్యంవాడుటకు-కేశవర్ధిని రెడీమిక్స్‌డ్ హేర్ ఆయిల్,
"కేశవర్ధిని షాంపూ"తో కేశములను పరిశుభ్రముగా సుభానింపునట్లు చేసుకోండి.

కేశవర్ధిని ప్రొడక్ట్స్
27, మూసిలామణిముదలియార్ రోడ్డు, మద్రాసు-14

ఆంధ్రా బ్యాంకు లిమిటెడ్
(రిజిస్టర్డ్ ఆఫీసు: మచిలీపట్నం—సెంట్రల్ ఆఫీసు: హైదరాబాద్)
మా బ్రాంచి
జయపూర్ లో
(కోరాపుట్ జిల్లా, ఒరిస్సా స్టేట్)
రోడ్ నెం. 368/4, బెల్ రోడ్ యందు
ఈ రోజు, అనగా 22-7-66 న
తెరుపబడునని
ప్రకటింప సంతసించుచున్నాము.
మీ అందరి ఆదరాభిమానాలను అపేక్షిస్తున్నాము.
కె. ఎస్. శర్మ, కస్టోడియన్. ANDHRA BANK LTD. టి. ఆర్. బగవత్, జనరల్ మేనేజరు.

PSG


పిఎస్‌జి
ఒకే ఒక గ్రేడ్
లేత్‌లు
తయారు చేస్తున్నవి
—అవి ఉత్తమమైనవి
నాణ్యతను ఎందుకు తగ్గించాలి? పిఎస్‌జి లేత్‌లు చిన్న వర్కుషాపులలో ఉన్నట్లుగానే పనిచేస్తున్నాయి, అధునిక విజ్ఞానంతో కూడిన పెద్ద పారిశ్రామిక సంస్థలలో కూడ ఇవి ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయి. ఏ పని కైనా ఇవి పనికివస్తాయి.
పిఎస్‌జి ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్
కోయంబత్తూరు-4 దక్షిణ ఇండియా
the hallmark of high standards

LOB
80
ఏండ్లుగ
ఖ్యాతిగాంచినది




లోబీస్
ఓరియంటల్
బామ్
కీళ్ళనొప్పులు
వాతనొప్పులు, బెణుకులు
తలనొప్పి
సుంతెపులు
పంటినొప్పి
మొదలగువాటిని నివారించును

రేడియో

శనివారం, జులై 23

శక 1888—శ్రావణ 1

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 స్వరవల్లరి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 క్లారినెట్: నిలయ విద్వాంసులు, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం. 1—00 తరుణభారతి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 వాతావరణసూచన, 3—30 బాలానందం. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడవెళె, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యవసాయక విషయాలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 పుస్తక సమీక్ష, 7—45 నాటిక, 8—10 పరిచయప్రతం, 8—40 చిత్రసీమ, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11—05 వాతావరణసూచన.

హైదరాబాద్—బి 89.42మీ.

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 క్లారినెట్ నిలయ విద్వాంసుడు. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ, 2—20 లలిత సంగీతం, 2—30 టి.విశ్వనాథన్, 3—30 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 8—20 క్లారినెట్: నిలయ విద్వాంసుడు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—30 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 పిలవెల్లి, 8—30 వాద్యబృందం. మధ్యాహ్నం: 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 తరుణభారతి, 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—05 వాద్యబృందం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంటసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 పుస్తకసమీక్ష, 7—45 నాటిక, 8—00 కల్పతరు: శ్రోతలు కోరినపాటలు, 8—40 లలితసంగీతం, 9—30 అఖిలభారత సంగీతకార్యక్రమం, 11—05 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళవాద్యం, 6—05 ఎస్. ఎస్. విశ్వనాథన్, 7—30 సంగీతామృతం, టి. చౌడయ్య: వయొలిన్, 8—15 అనంతలక్ష్మి శఠగోపన్, 10—00 ఎస్. ఎస్. విశ్వనాథన్. మధ్యాహ్నం: 12—00 చెంగల్పట్టు రంగనాథన్, 12—30 కోటీశ్వర అయ్యర్ కృతులు: మధురై గోపాలకృష్ణన్, 1—00 చెంగల్పట్టు రంగనాథన్, 2—10 సి. పి. మోహనరంగం: వేణువు, 2—40 లలితాకృష్ణమూర్తి, 3—10 హరిఅచ్యుతరామశాస్త్రి, 5—00 సి. పి. మోహనరంగం: వేణువు, 5—30 లలితాకృష్ణమూర్తి, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11—00 వాద్యగోష్ఠి, 11—30 కదంబం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాసు ఎ వలె. మధ్యాహ్నం: 1—50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6—40 హరి అచ్యుతరామశాస్త్రి, 7—00 తెలుగులో వార్తలు, 7—30 గీతనాటిక, 11—05 ప్రసార సమాప్తి.

ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

ఎం.ఏ., ఎం.కాం., ఎం.ఎస్.సి

HYDERABAD, July 20

Following are the results of M.Com (final) and M.Sc. (previous) in Astronomy examinations held in April by Osmania University.

M.Com. (FINAL)

69 has passed in first division.

67 70 71 72 73 74 76 78 79 81 84 86 93 and 95 have passed in second division.

The results of roll numbers 68 and 92 will be announced later.

M.Sc. (PREVIOUS)

ASTRONOMY

203 and 204.

The results of M.A. (previous) in Philosophy, Hindi, and M.A. (final) in Hindi and Telugu and M.Sc. (final) in Geology examinations in April which were not announced earlier are now released.

M.A. (PREVIOUS)

PHILOSOPHY

84 has failed

M.A. (PREVIOUS)

HINDI

592 597 623 625 have passed.

655 has failed.

The results of roll numbers 584 593 602 608 609 610 647 and 657 will be announced later

M.A. (FINAL)

HINDI

1009 has passed in first division with distinction

966 and 1024 have passed in second division.

The results of roll numbers 955 1022 1023 and 1040 will be announced later.

M.A. (FINAL)

TELUGU

1059 passed in first division.

M.Sc. (FINAL)

GEOLOGY

406 has passed in second division.

నెల్లూరు జిల్లాకు 18,500 టన్నుల బియ్యం అవసరం

—ఆహార సలహా సంఘం విజ్ఞప్తి

[మనవిలేఖరి]

నెల్లూరు, జూలై 21:— నెల్లూరు జిల్లాలో బియ్యం నిల్వలు కొరతగా ఉండటం పట్ల నెల్లూరు జిల్లా ఆహారసలహాసంఘం నిన్న ఆందోళన తెలిపింది.

కలెక్టర్ శ్రీ ఎస్. కె. మురళీధరరావు అధ్యక్షతన కమిటీ సమావేశమై వచ్చే పంటకాలం వరకు జిల్లాకు 18,500 టన్నుల బియ్యం అవసరమని అంచనావేసింది. అయితే ఆహారధాన్యాల కార్పొరేషన్ వద్ద 8,000 టన్నులు మాత్రమే నిల్వకలవు.

జిల్లా బయటకు ఏమాత్రం ఎగుమతి జరిగినా సర్వపరిస్థితి క్షీణించే ప్రమాదముండ గలదని కమిటీ అభిప్రాయపడింది.

గత సంవత్సరం పంటలు బాగాపండాయి. ప్రభుత్వం 33,000 టన్నుల బియ్యాన్ని సేకరించగలిగింది. ఈ సంవత్సరం అనావృష్టి పరిస్థితులలోకూడా ప్రభుత్వం 41,000 టన్నుల బియ్యాన్ని సేకరించింది. ఆవిధంగా రైతులవద్దగల మిగులునుకూడా తీసుకున్నందుకు కమిటీ విచారం వ్యక్తంచేసింది.

ప్రస్తుతం ఏర్పడిన ఆహార క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనడానికి ఉత్తర జిల్లాలనుండి దిగుమతులు అవసరమని కమిటీ పేర్కొంది.

మెట్టప్రాంతాలకు గోధుమలు పంపాలి

జిల్లాలోని మెట్టప్రాంతాలలో అనావృష్టి పరిస్థితులను పరిశీలిస్తూ, అనావృష్టి ప్రాంతాలకు ఆహారధాన్యాల ఆవశ్యకతను సలహా సంఘం గుర్తించింది. ఆ ప్రాంతాలలో పాల పాడికేంద్రాలు గోధుమలను ఉచితంగా గ్రామస్థులకు సరఫరాచేస్తే బాగుంటుందని సలహా సంఘం సూచించింది. హైదరాబాద్ నగరానికి వ్యక్తిగతంగాతీసుకువెళ్ళే పర్మిట్‌లో ప్రస్తుతం గల పరిమితిని 25కిలోలనుండి పెంచాలనికోరారు. కనిగిరి, దరిశి, పొదిలి తాలూకాలలో సహాయకార్యక్రమాలు సంతృప్తికరంగా అమలుజరుపబడుతున్నవని కలెక్టర్ చెప్పారు. రైతులు, సమితి అధ్యక్షులు ఈ విషయమై సూచనలు ఇచ్చినట్లు కూడా తెలిపారు. తక్కావీరుణాల క్రింద రైతులకు రూ. 5 లక్షల అదనపు గ్రాంటు పంపబడినవన్నారు.

ఈ సంవత్సరాంతంవరకు సహాయ కార్యక్రమాలను సాగించడానికి ప్రభుత్వ మంజూరును కలెక్టర్ పొందాలనీ, ప్రజల విరాళాన్ని 5 శాతానికి తగ్గించాలని అనావృష్టి ప్రాంతాల వారుకోరారు. [మ.వి]

వల్లమూరులో అగ్నిప్రమాదం

నెల్లూరు, జూలై 21:— ఇక్కడికి సమీపంలోగల వల్లమూరులో జూలై 16వ తేదీరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 ఇళ్ళు, పశువులశాలలు పరశురామప్రీతిఅయిన కారణంగా, సుమారు పదివేలరూపాయల ఆస్తి నష్టమయింది. ఒక పూడిగేదె, రెండు గొర్రెలు అగ్నిజ్వాలలకు ఆహుతిఅయ్యాయి.

ఆ గ్రామంలో ఎక్కడా చుక్కనీరులేక పోయినా, తీవ్రంగా గాలివీస్తున్నపటికీ దైవాను గ్రహంవల్లనే అగ్నిజ్వాలలు అంతటితో ఆగి, కొద్ది నష్టంతో ప్రజలు బయటపడినట్టు తెలుస్తున్నది.

రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. సత్యనారాయణ వల్లమూరువెళ్ళి, ప్రమాదవిస్తృతిని గురించిన వివరాలు సేకరిస్తున్నారు. [మ.వి]

సజ్జలు, నువ్వులబస్తాల పట్టివేత

గూడూరు, జూలై 21:— దొంగరవాణా నిరోధక డిప్యూటీ కలెక్టరు శ్రీ సి.రాధాకృష్ణమూర్తి, వారి సిబ్బందితోయిటేవల తడ ఆవలివైపున, కడపజిల్లానుంచి మద్రాసుకు పోతున్న ఒక లారీని అనుమానంపై పట్టుకొని తనిఖీచేయగా, అందులోవున్న 48 బస్తాల సజ్జలు, 37 బస్తాల నువ్వులను వశపరచుకొని, తర్వాత వెంకటగిరి మునసబ్ మేజిస్ట్రేటు కోర్టుకు స్వాధీనంచేశారు. ఈ సందర్భంలో పదరు లారీ డ్రైవరును, క్లీనరును, ఆసామిని పోలీసువారు కస్టడీలోనికి తీసుకొన్నారు. [మ.వి]

న్యాయవాదసంఘం నూతన కార్యవర్గం

పార్వతీపురం, జూలై 21:— ఇందరు న్యాయవాదసంఘం హాలులో జరిగిన స్థానిక న్యాయవాదుల సంఘం సభలో ఈ క్రింది నూతన కార్యవర్గం ఎన్నుకొబడింది. శ్రీ చిన్నకోట ఉదయు భిమరాజు అధ్యక్షత వహించారు. శ్రీ పిలపత్తి సీతారామారావు—అధ్యక్షుడు, శ్రీ బొర్రా వెంకటస్వామి — కార్యదర్శి, సభ్యులు: శ్రీయుతులు సమిడిముక్కల సూర్యనారాయణ, పేర్ని కృష్ణమూర్తి, పాలవలస వెంకటేశ్వరరావు, ముత్యాల కృష్ణమూర్తి. [మ.వి]

సభలు—సమావేశాలు

కృష్ణాజిల్లాపరిషత్ సాధారణ సమావేశము జూలై 22న పరిషత్ ఆవరణలోని శ్రీ సంజీవరెడ్డి హాలులో జరుగును. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అధ్యక్షతవహించెదరు.

* * *

విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయగ్రంథాలయంలో జూలై 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు 'సోవియట్‌భూమి' పాఠకుల సమావేశం జరుగుతుంది. శ్రీ వార్ల వెంకటేశ్వరరావు [ఎం.పి.] ఈ సమావేశానికి అధ్యక్షతవహిస్తారు. మద్రాసులోని సోవియట్ కాన్సలేట్ జనరల్ సమాచారశాఖ సహాయాధిపతి శ్రీ వి. యం. అషిత్‌కోవ్, సహాయ సంపాదకులు శ్రీ సెట్టి ఈశ్వరరావు అతిధులుగా హాజరౌతారు. శ్రీ వి. వి. కృష్ణారావు, శ్రీ కపులూరి వెంకటేశ్వరరావు, శ్రీ కె. రాఘకోటేశ్వరరావు మున్నగువారు ఉపన్యసిస్తారు.

'పెద్దపులుల బోనులో ముద్దరాలు'

న్యూ ఢిల్లీ, జూలై 20:— రాజాస్థాన్ హైకోర్టు తీర్పుపైన విజయదాన్ ప్రభృతులు చేసిన అపీలును సుప్రీంకోర్టు త్రోసివేసి, విజయదాన్, అతని తల్లిదండ్రులకు రాజాస్థాన్ హైకోర్టు విధించిన శిక్షను ఖాయపరిచింది.

కేసు వివరమిది — విజయదాన్ అనే అతనికి ఉగమ్ కున్వార్ అనే భార్యవుంది. భర్తకు 17 సంవత్సరాలు — భార్యకు 12 వత్సరాలు. అయితే ఆ ప్రబుద్ధుడు భార్యను కొడుతూ వుండేవాడట. 1961 సెప్టెంబరు 13 వ తేదీ రాత్రి విజయదాన్, అతని తలిదండ్రులు, ఉగమ్ కున్వార్‌ను పట్టుకొని ఇనుము ఎర్రగా కాల్చి వాతలు పెట్టారట. దానితో ఆమె కన్నుమూసింది, పరలోకం చేరిందట.

మర్నాడు. పుంచాయితీ సమావేశం స్థాపితం చెయ్యాలని ప్రయత్నించారు. కాని ఇరుగుపొరుగువా రది కనిపెట్టి, చెప్పడంవల పంచాయితీ వచ్చి అడ్డగించింది. జయపూర్ సెషన్సు జడ్జి విజయదాన్‌ను, అతని తల్లి దండ్రులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. ముద్దాయిలు హైకోర్టులో అపీలు చేశారు. హైకోర్టు శిక్షను మార్చి — అందరికీ పది వత్సరాల శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ శిక్షను ఖాయపరిచింది.

పశ్చిమ గోదావరిజిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు

ఏలూరు, జూలై 21:— పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ నాల్గవ, అయిదవ, ఆరవ స్థాయి సంఘ సమావేశాలు జూలై 18వ తేదీన యిక్కడ జరిగాయి.

1966—67 సంవత్సర కాలంలో చింతలపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, నిడ్రు యుగూడెం, పోలవరం పంచాయితీ సమితులలోని మహిళలకు, కొయ్యల గూడెంలోని గ్రామలక్ష్మి శిక్షణ కేంద్రం నిర్వహించడానికి చేసిన ప్రతిపాదనను నాల్గవ స్థాయీసంఘం ఆమోదించింది. జిల్లాలో ప్రణాళికల క్రింద, ప్రణాళికలులేని వాటిక్రిందను అమలు పర్చబడిన రకరకాల పథకాల అభివృద్ధినిగూడా ఈ స్థాయీ సంఘం సమీక్షచేసింది.

1966—67 సంవత్సర కాలంలో వెనుకబడిన కులాలవారి సంక్షేమార్థం మంచి నీటిబావుల నిర్మాణానికి, మరమ్మతులకు వినియోగించుటకునే నిమిత్తం అన్ని పంచాయితీ సమితులకు సరిసమానంగా రు. 20,000ల మొత్తాన్ని అయిదవ స్థాయీ సంఘం పంపిణీ పెట్టింది. వెనుకబడిన కులాలు, ఆది ఆంధ్ర క్రైస్తవులకు, హరిజనులు, ఇంకా యితర వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల స్కాలర్‌షిప్పులు తిరిగి ఉద్ధరించబడినాయి. కన్నాపురం, కొయ్యలగూడెం, గణపవరంలలోవున్న ప్రభుత్వ హాస్టళ్లను నిర్వహించే నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రు. 43,500 లను ఖర్చుచేయడానికి కూడా ఈ స్థాయీ సంఘం ఆమోదించింది.

పంచాయితీ సమితుల అవసరార్థం ప్రభుత్వంనుండి మంజూరైన రు. 3,20,000ల గ్రాంటును సమానంగా ఆరవ స్థాయీ సంఘం పంచిపెట్టింది. అయిదు రోడ్లను నిర్మించడానికి నిర్ణయించేయబడింది. తణుకులో షుగర్‌ఫ్యాక్టరీ చుట్టుకూడా రోడ్డు వేయడానికి నిర్ణయం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. [మ.వి]

ఖమ్మంజిల్లా ఆహార సలహా సంఘం

ఖమ్మం, జూలై 21:— ఖమ్మం జిల్లా కలెక్టర్‌చే ఆహారసలహా సంఘం ఈ క్రింది విధంగా ఏర్పాటుచేయబడింది: ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లాకలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జలగం కొండలరావు, సభ్యులుగా, శ్రీయుతులు వెంగళరావు, నల్లమల గిరి ప్రసాదరావు, పెండ్యాల సత్యనారాయణ, హీరాలాల్, కీలం సిద్ధారెడ్డి, చేకూరు కాశయ్య, తోటకూర వెంకటేశ్వర్లు, శ్రీమతి వాణీమహంకాళీరావు, పాయం మినయ్య, యస్. సత్యనారాయణ, కె. అనంతరెడ్డి, లక్ష్మీనేని నర్సయ్య జిల్లా సివిల్‌సప్లై ఆఫీసర్ శ్రీ ఆంజనేయులు కలెక్టరు నియమించారు. [మ.వి]

ఖమ్మంజిల్లాలో ఆహార పరిస్థితి సంతృప్తికరం

ఖమ్మం, జూలై 21:—

ఖమ్మం జిల్లాలో ఆహారపరిస్థితి సంతృప్తికరంగానున్నదని, ప్రజల అవసరాలకు సరిపడు ధాన్యం ప్రభుత్వ గిడ్డంగులలో కలదని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణన్ తెలిపారు. రైతులనుండి విస్సన్నపేట తాలూకాకు కూడా అప్పుడప్పుడు 10 క్వింటాళ్లను మించకుండా విక్రయానికి వినియోగం చేయుటకు ఆయా రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లకు అధికారమొసంగబడినదని కూడా తెలిపారు. [మ.వి]

కుటుంబ నియంత్రణ అవరేషన్లు

కుటుంబ నియంత్రణ పథకం క్రింద ముచ్చెర్ల, తిమ్మారావుపేట, కానేపల్లి, గ్రామాదులలోను, సంకేరగూడెం, రావలం, బయ్యారం, మామిడిగూడెం, ఖమ్మం జిల్లా గ్రామాదులలో ముఖ్యంగా కొండజాతులకు చెందిన దాదాపు రెండువందలమందికిఆపరేషన్లు డాక్టర్ కె. మోహన్‌రావు ఆధ్వర్యాన జరుపబడినవి. [మ.వి]

బ్రిటన్ తయారు చేసిన 'ఊడ్పు' యంత్రం

లండన్, జూలై 20:— వ్యవసాయ రంగంలో అనేక క్రొత్త పరికరాలు వస్తున్నాయి. బ్రిటనులో యిప్పుడు "ఊడ్పుల యంత్రం" ఒకటి తయారైంది. ఇద్దరు మనుష్యుల సహాయంతో ఇది యాభై మంది చేసే పని చేస్తుంది. దీన్ని భారతదేశంలో పలు ప్రాంతాలలో పరీక్షిస్తున్నారు.

మన రైతులు దీనిమీద ఎక్కువగా ఆకాంక్ష ప్రదర్శిస్తున్నారని బ్రిటిషు సమాచారశాఖ ప్రకటిస్తోంది. దీనివెల సుమారు వంద రూపాయలు. ఊడ్పు పని సాగించడం చాలా తేలిక.

దీన్ని బ్రిటిషు ఓవర్‌సీస్ డెవలప్‌మెంటు శాఖ, ఎగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌శాఖా కలిసి తయారుచేశాయి. "వీటి నింకా వ్యాపార స్థాయిలో తయారుచేయలేదు. ఇంకా పరిశీలిస్తున్నాం"— అని ఒక బ్రిటిషు ప్రతినిధి చెప్పాడు.

ఇదివరలో ఊడ్పు యంత్రాలు బర్మా, సింహళదేశాలలో వినియోగింపబడ్డాయి. ఎనిమిది గంటలు పనిచేసే రోజులో ఈ యంత్రం ద్వారా రెండున్నర ఎకరాలలో ఊడ్పుపని సాగింటుట. చేతిఊడ్పు ప్రకారమైతే ఎకరానికి రోజుకు 25 మంది కావలసి వచ్చేవారట!

ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ: విద్యుత్ కోత

లే ఆఫ్ వల్ల కార్మికుల ఆందోళన

మచిలీపట్నం, జూలై 21:— ఇందరు ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ యాజమాన్యం విద్యుత్ వాడకంలో కోతను పురస్కరించుకుని జూలై 11 వ తేదీ రెండవ షిప్టునుండి 575 మంది కార్మికులను 'లేఆఫ్' చేశారు. కొందరు గుమాస్తాలు, సూపర్‌వైజర్లకుకూడా లే ఆఫ్ వర్తింపజేశారు. అవసర పనులనిమిత్తం కొద్ది మంది కార్మికులను యధాతథంగా పనికి రమ్మన్నారు. లే ఆఫ్ నిబంధనల ప్రకారం పనికి రాలేని కార్మికులు ప్రతినిత్యం హాజరు వేయించుకు రావాలి. వారికి సగం జీతం మాత్రం ముట్టజెబుతారు. సిబ్బంది లేఆఫ్‌ను మన్నించగా కార్మికులు నిరాకరించారు. కంపెనీలో గల రెండు కార్మిక యూనియన్‌ల తాలూకు 700 మంది పూర్తిగా పనికి వెళ్ళడం మానివేసి, లే ఆఫ్ విషయం ముందుగా తమతో సంప్రదించలేదని, నిరంకుశచర్య అని పేర్కొంటున్నారు.

తమ ఆందోళనకు దోహదంగా వారు స్థానికంగాగల దాదాపు 20 ట్రేడ్‌యూనియన్ సంఘాల తోడ్పాటును అర్థించి పొందగలిగారు. జూలై 18న స్థానిక పట్టాభి మార్కెట్ ఏరియాలో జరిగిన బహిరంగసభకు డాక్టర్ కుప్పా వెంకటాచలశాస్త్రి అధ్యక్షత వహించగా, ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ జి. వి. సుబ్బారావుశాస్త్రి [అడ్వకేటు] తీవ్రధోరణితో యాజమాన్యం 'నిరంకుశ' చర్యను విమర్శించారు. వివిధ ట్రేడ్‌యూనియన్ యూనిట్ల ప్రతినిధులు తమ సానుభూతి సహకారాలను అందిస్తామని ప్రకటించారు. వెంటనే లేఆఫ్ ఎత్తివేసి కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి, పని జరుగవలసిన తీరు నిర్ణయించడం ద్వారా పట్టణంలో ఏర్పడిన తీవ్రమైన కార్మిక అశాంతిని ఆపవలసిందిగా కంపెనీ యాజమాన్యాన్ని కోరుతూ తీర్మానించారు.

ఈ సందర్భంలో మేనేజిమెంటు వాదాన్ని జనరల్ మేనేజరు శ్రీ వై. ఎస్. నారాయణ రెండు రోజుల క్రితం పత్రికా ప్రకటనచేశారు.

"జూలై 11 వ తేదీ కార్మిక సంఘాల ప్రతినిధులకు లేఆఫ్‌ను గూర్చి వివరించామనీ, అనంతరం వారికి నోటీసులు అందజేయుటకోగా వారు తీసుకోక నిరాకరించారని, విద్యుచ్ఛక్తి తరుగుదలవల్ల 575 మంది కార్మికులను లే ఆఫ్ చేయక తప్పనిసరి అయినదని పేర్కొన్నారు. కార్మికులు ఉద్రేకాలు పెంచుకొని సందర్భశుద్ధిలేని విషయాలతో ప్రజలను మభ్యపెట్టచూస్తున్నారనీ," ఆయన పేర్కొన్నారు.

ఇంతవరకు సంఘటితంకానిగుమాస్తాలూ, సూపర్‌వైజర్లూ, సంఘటితులై ఒక అడ్‌హాక్ సంఘాన్ని [కార్యవర్గం] ఎన్నుకున్నారు. మేనేజిమెంటు, కార్మికులమధ్య రాజీకి ప్రయత్నించారు గానీ, ప్రస్తుతానికి ఉభయులూ వినిపించుకునే ధోరణిలో లేనికారణంగా వారా పని విరమించారు.

ఈ విషయంపై జూలై 19 న స్థానిక తాలూకా ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యాజమాన్యంతరఫున, ఉద్యోగుల తరఫున ప్రతినిధులు ఆర్. డి. ఒ., తాసీల్దార్, పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మున్నగువారు హాజరయ్యారు. మామూలుగా విద్యుత్ సరఫరా చేయగలమని అసిస్టెంటు ఇంజనీరు [విద్యుచ్ఛక్తి] కంపెనీ జనరల్ మేనేజరుకు హామీ యిచ్చారు. తమలో తమకున్న చిన్న చిన్న తగాదాలను సమిష్టిగా పరిష్కరించుకుంటానికి ఉభయులూ అంగీకరించారు. [మ. వి.]

ప్రొద్దుటూరులో దొంగతనాలు

ప్రొద్దుటూరు, జూలై 21:— స్థానిక పెట్రోలు బంకులో గత ఆదివారం నాటిరాత్రి టేబుల్‌కు అమర్చబడివున్న క్యాష్‌బాక్సును ఎవరో దొంగతనంగా గాజడిని, దాదాపు రు. 1,000లను, కొన్ని డాక్యుమెంట్లను అపహరింపబడినట్లు తెలుస్తున్నది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. జూలై 18న తేదీరాత్రికో—అరవిటెప్ కాలనీ లోవున్న ఒక హోటల్ యజమాని యింటిలో కూడా చోరీ జరిగిందని తెలుస్తున్నది. 23 తులాలు, బంగారు యితర ఖరీదైన వస్తువులు ఈ చోరీలో పోయినట్లు విదితమవుతున్నది. ఈ చోరీవల్ల రు. 2,000 లకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేయబడింది. పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు [మ. వి]

VOLTAS

నాణ్యత కావాలనే కాంట్రాక్టర్లు హెన్లీ కేబుల్స్‌ను ఎన్నుకొంటారు
■ పూర్తిగా నిరపాయమైనవి మరియు నమ్మకమైనవి
■ మీ ప్రత్యేకమైన అవసరములకు సరియు పనులకు అనువైనవి
■ ఆధునిక ఉత్పత్తి పద్ధతులతో తయారైనవి మరియు వీటి నాణ్యత పరీక్షింపబడినది.
అగ్ని ప్రమాద భీమా హామీచేయబడినవి
డి.జి.ఎస్ & డి వారి రేటు కాంట్రాక్టు కలదు
హెన్లీ కేబుల్స్ విద్యుచ్ఛక్తిని సరఫరాచేయుటలో దివ్యమైనవి
తయారుచేయువారు, హెన్లీ కేబుల్స్ ఇండియా లిమిటెడ్
సోల్ సెల్లింగ్ ఏజెంట్లు
వోల్టాస్ లిమిటెడ్ ఎలెక్ట్రికల్ డివిజను
బొంబాయి. కలకత్తా. మద్రాసు. న్యూ ఢిల్లీ. బెంగుళూరు. లక్నో. కొచ్చిన్ అహ్మదాబాదు. సికిందరాబాదు. నాగపూర్ జైపూర్. భోపాల్. పాట్నా
mas. VOL 5565 TEL



అనన్య డ్రిప్-డ్రై విధానం...
ట్రయొనైజ్డ్ మార్కు
ప్రత్యేక ఇస్త్రీ శ్రమ అక్కర్లేకుండా ధరించగానే చల్లగావుంచే గ్యారంటీగల విధానం
సామాన్య నూలు బట్టలు ఉతికిన తరువాత ఇస్త్రీ శ్రమ వుంటుంది. మరి డ్రిప్-డ్రై బట్టలో-ధరించే వారికే తెలుసు ఎంత చక్కగా వుంటాయో.
కాని, ట్రయొనైజ్డ్ డ్రిప్-డ్రై నూలు బట్టలు ధరించగానే సామాన్య నూలు బట్టల వలెనే చల్లగాను, మృదువుగాను వుంచుతాయి! ఇంకా ముడతలు లేకుండా ఆరిపోతాయి గుర్తుంచుకోండి, ట్రయొనైజ్డ్ గుణగుణాలు శాశ్వతం ఎప్పటికీ తగ్గిపోవు! ఇంతే డ్రిప్-డ్రై బట్టలున్న వెంటనే తక్కువ ఖర్చుతో ఇంత ఎక్కువ విలువ నిచ్చే, ట్రయొనైజ్డ్ ధరించి చూడండి!
TRIONISED
(CERT. MARK)
AN ATIRA PROCESS
ఈ కార్యం కోసం అహమదాబాద్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ రీసెర్చి అసోసియేషన్ చేత సృష్టించబడిన విధానం.
ATL 8-90 TL

More and more people are changing over to COCOA MALTINE an ideal dietary supplement... they believe in QUALITY and ECONOMY

కోకో మాల్టీన

పుష్టికరమైన, శక్తిదాయకమైన ఉత్తమ ఆహార పానీయం

పూర్తి వెన్న పాలు, కోకో, బార్లీ మాల్టు, గ్లూకోజు, నేర్పుగా మేళవించబడిన కోకో మాల్టీన్ బలమైన కండరాలను, బలిష్ఠమైన ఎముకలను నిర్మించడానికి శక్తి, ఉత్సాహాలను ఇవ్వడానికి అవసరమైన మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు సమస్తం కలిగియుంది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా, ఉత్సాహకరంగా ఉంచడానికి కోకోమాల్టీన్‌లో ఏ. బి; బి-2 డి విటమిన్లు కూడ చేర్చబడి ఉన్నవి. ఆ బాలప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సుస్తీగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఇది ఉత్తమ పోషిణి. కోకోమాల్టీన్ అలసట చెందిన నరాలను సేద తీరుస్తుంది. పండుకొన్నప్పుడు వేడిగా తీసుకొంటే సుఖనిద్ర పట్టును ఒంది.

కోకో మాల్టీన్ లాబొరేటరీస్,
ప్రొప్రయిటర్లు: ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్,
46, హసారోడ్డు, మద్రాసు-5 ఫోన్: 52835
ప్రాంతీయ సేల్సు ఆఫీసు: 76, ఎల్లిస్ రోడ్డు,
ఫోన్: 85982 మౌంట్ రోడ్డు, మద్రాసు-2. తంతి: "Southland"
TL-NP-20

క్రీడాలోకం

ప్రపంచ ఫుట్ బాల్ లో బ్రెజిల్, స్పెయిన్ నిష్క్రమణ

లండన్, జూలై 21:— ప్రపంచ ఫుట్ బాల్ లో నిన్న బల్గేరియాను 2—1 గోల్సుతో ఓడించి, హంగేరీ క్వార్టర్ ఫైనల్ పోటీకు చేరింది. హంగేరీ గెలుపుతో, బ్రెజిల్ ఈపోటీల నుండి నిష్క్రమించటం జరిగింది.

ఫ్రాన్సును 2—0 గోల్సుతో ఓడించి, ఇంగ్లండ్, స్పెయిన్‌ను 2—1 గోల్సుతో ఓడించి పశ్చిమ జర్మనీ, రష్యా చైలీను 2—1 తో ఓడించడటం వల్ల, నార్త్ కొరియా, రష్యాలో బాటు క్వార్టర్ ఫైనలుకు చేరాయి.

క్వార్టర్ ఫైనలుకు వచ్చిన దేశాలు ఇంగ్లండ్, ఉరుగ్వే, రష్యా, నార్త్ కొరియా, పోర్చుగల్, హంగేరీ, పశ్చిమ జర్మనీ, అర్జెంటీనా. ఇప్పటి వరకు నాలుగు విభాగాలలో లీగు పద్ధతిని జరిగిన పోటీలు, ఇక ముందుగా క్వార్టర్ ఫైనలు నుండి "నాక్ అవుట్" పద్ధతిని జరుగుతాయి.

నిష్క్రమించిన దేశాలలో ముఖ్యంగా చెప్ప తగ్గని బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్. పోటీలు ప్రారంభం ముందు, బ్రెజిల్ ఛాంపియన్‌షిప్ గెల్వగలదని, ఇటలీ ఫైనల్సుకు రాగలదని అంచనా. బ్రెజిల్ ఓటమి వారి దేశస్థులు తీవ్ర అవమానం క్రింద తీసుకొనగలరు. అప్పుడే రియోడిజెనీరోలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. భారతీయులకు హాకీ అంటే ఎంత ప్రీతికరమో, బ్రెజిలియన్లకు ఫుట్ బాల్ అంటే అంత ప్రాణసమానం. భారీ ఎత్తున ఇటలీలో ఫుట్ బాల్ ఆడబడును, ప్రోత్సహించబడును. ఈరీత్యా ఇటలీ ఓటమి కూడా ఆశ్చర్యకరమైంది. స్పెయిన్ జట్టులో పలువురు ప్రఖ్యాత ఆటగాళ్ళు కలరు. కాని, వీరు తగు కాంబినేషన్‌తో ఆడలేకపోయారు. బ్రెజిల్, ఇటలీ నిష్క్రమణ ఎంత విపరీతమో పోర్చుగల్, నార్త్ కొరియా పైకి రావటం అంతకన్నా విపరీతంగా తోచవచ్చు. కాని, ఆటపై ఎంబట్టి, ప్రతిభనుబట్టి, పోర్చుగల్ తప్పక గెల్వగలదని అందరి అభిప్రాయం. కొన్ని నెలలుగా క్రమశిక్షణతో తమ జట్టును తర్ఫీదుచేసిన నార్త్ కొరియన్ ఫుట్ బాల్ అధినేతలు తమ జట్టు అర్హతకు గర్వించవచ్చు. పోర్చుగల్ తర్వాత ఇంగ్లండ్, అటు తర్వాత రష్యాకు గెల్చే అవకాశం కలదని ఇప్పటి అంచనా. జరిగినదాన్ని బట్టి ముందేమి జరుగగలదో చెప్పటం కష్టం. ఇప్పటివరకు బ్రెజిల్ ఆటగాడైన పెలేవంటి ఫుట్ బాలర్ లేడు. ఇప్పటి పోటీలలో అతడితో సరిసమానుడుగా పోర్చుగల్‌కు చెందిన యుజేబియోను ఎంచాలని అభిజ్ఞుల నిశ్చితాభిప్రాయం.

స్టేట్ బ్యాంక్ టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 21:— ఇప్పుట జరుగుచున్న స్టేట్ బ్యాంక్ టేబుల్ టెన్నిస్ పోటీలలో ఖోడాజీ [నెంబరు 1 సీడ్], ఫెర్నాండెజ్ మీద 17—21, 7—21, 11—21 తో సెమిఫైనలులో ఓడాడు. రెండవ సెమీ ఫైనలులో, అమల్ సద్ నాలా, అజాంను 21—16, 21—8, 21—13 తో ఓడించాడు.

ఫెర్నాండెజ్ సర్వీసును తియటానికి ఖోడాజీకి సాధ్యం కాలేదు. ఇందువల్లే, ఖోడాజీ తేలికగా ఓడటం సంభవించింది.

ఇతర పోటీ ఫలితాలు:

డబుల్సు [సె. ఫై.] అజాం, భరతన్ — కృష్ణమూర్తి, పరిహారశాస్త్రి 21—18, 21—16, 22—20, ఖోడాజీ, అమల్ సద్ నాలా —కె. ఆర్. పిళ్ళై, జార్జి 21—14, 21—16, 22—20.

క్వార్టర్ ఫైనలులో ఫెర్నాండెజ్, [redacted], కృష్ణమూర్తి, హరిహరశాస్త్రి మీద 21—19, 10—21, 13—21, 21—17, 19—17 తో 5 గేములలో ఓడారు.

ఇతర వార్తలు

హైదరాబాద్ రహీం ఫుట్ బాల్ లీగులో డెక్కన్ డైనమోస్, హైదరాబాద్ స్పోర్టింగ్‌ను 3—2 తో, ఎ. పి. పోలీస్, ఎ. పి. సెక్రటేరియట్‌ను 2—1 తో, ఓడించారు. ఈ గెలుపుతో, ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రథమ స్థానంలోకి వచ్చింది.

బెంగుళూరులో జరుగుచున్న స్టేట్ బ్యాంకు అంతర్ సర్కిల్ క్రికెట్‌లో సబ్సిడియరీ బ్యాంకులు మొదటి ఇన్నింగ్సులో 287 పరుగులు చేసి, హైదరాబాద్ మీద 134 పరుగులు ఆధిక్యత సంపాదించింది. హైదరాబాద్ తన రెండవ ఇన్నింగ్సులో 7 వికెట్లు నష్టానికి 230 పరుగులు చేసింది. వహీద్ యార్ ఖాన్ 103 పరుగులతో సెంచరీ సాధించి, ఆటలో ఉన్నాడు. రెండవ పోటీలో మద్రాస్ మొదటి ఇన్నింగ్సులో 5 వికెట్లకు 312 పరుగులుచేసి ముగించింది. 133 పరుగులు వెనుకబడి, కలకత్తా రెండవ ఇన్నింగ్సులో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

హైదరాబాద్‌లో జరుగుచున్న "జయశీలం బాస్కెట్ బాల్ క్వార్టర్ ఫైనలులో రోడ్ ట్రాన్స్‌పోర్టు, సికింద్రాబాద్ వై. ఎం. సి. ఎ. ను 61—38 పాయింట్లతో ఓడించింది. మహమ్మద్ 21, టాకే 14 పాయింట్లు విజేతలకు, వై. యం. సి. ఎ జట్టుకు లక్ష్మణ్ 17 పాయింట్లు సాధించారు.

సత్యసాహితీ సమితి కార్యదర్శి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 20:— నవలా రచన పోటీలో పాల్గొనదలచిన వారు తమ వ్రాతప్రతులను అందజేసే గడువు ఆగస్టు 31 వ తేదీవరకు సత్యసాహితీ సమితి పొడిగించినట్లు కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణకు యంత్రసామగ్రి

దేశంలో తయారైనదే ఉపయోగించడానికి బ్రిటిష్ ప్రైవేటు సంస్థల యోచన

న్యూఢిల్లీ, జూలై 20:—దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణ విషయమై సలహాలు యిస్తున్న బ్రిటిష్ ప్రయివేటు సంస్థలుసాధ్యమైనంతవరకు భారతీయ యంత్ర సామగ్రినే ఉపయోగిస్తాయి.

బ్రిటిష్ ప్రయివేటు సంస్థలనిపుణులురాంచీలోని భారీ యంత్ర నిర్మాణ కర్మాగారం, ఇతర కర్మాగారాలు దుర్గాపూర్ ఫ్యాక్టరీకి కావలసిన యంత్ర సామగ్రితో ఎంతవరకు సరఫరాచెయ్యగలవో పరిశీలిస్తున్నారు.

దుర్గాపూర్ ఫ్యాక్టరీకి బ్రిటిష్ ప్రభుత్వం వాగ్దానం చేసిఆరుకోట్లపౌనుల మొత్తంలోనే అదనపుఉక్కు ఉత్పత్తి కి కావలసిన యంత్రపరికరాలను సరిపుచ్చాలని బ్రిటిష్‌సంస్థలు అభిప్రాయ పడుతున్నట్లు ఆ సంస్థలకు సన్నిహితులైన వర్గాలవారు అన్నారు.

అదనపు ఉక్కు ఉత్పత్తికోసం దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణకు వేర్వేరు సంస్థల నుంచి హిందూస్థాన్ స్టీల్ సంస్థ కోరదగు టెండర్ల వివరాలను బ్రిటిష్ ప్రయివేటు సంస్థల నిపుణులు పరిశీలిస్తున్నారు

ఇదే సమయంలో దీనికోసం బ్రిటన్ ఇండియాకు యివ్వదలచి ఆరుకోట్ల పౌనుల ఋణానికి సంబంధించిన వివరాలు రూపొందించబడుతున్నాయి.

ఈ ఫ్యాక్టరీ విస్తరణ కార్యక్రమంలో సాధ్యమైనంతవరకుభారతీయ సాంకేతిక నిపుణులను నియమించవలసినదిగాఇండియా బ్రిటిష్‌ప్రయివేటు సంస్థలను కోరింది.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 21:—

వెండి 1 కిలో గ్రాం.	357.00
చిల్లర 10 గ్రాములు	3.65
వేరుశనగ కెర్నల్స్ 80 కె. జి. యస్.	178.00
వేరుశనగనూనె ఎక్సైజ్ పన్నుతో మద్రాస్ గోడౌన్‌వద్ద	456.00
తిరుపత్తూరుఅముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసుగోడౌన్	30.00
కొబ్బరి నూనె	16.06
కె. జి. ఎస్.	76.75
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	50.50

మున్నూరు కాపు మహాసభ విజ్ఞాపన పత్రం

హైదరాబాద్, జూలై 20:—మున్నూరు కాపు మహాసభ సమర్పించిన విజ్ఞాపన పత్రాన్ని తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ టి. హయగ్రీవాచారి ముఖ్యమంత్రికి పంపారు. ఆ కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చవలసిందిగా ఆ విజ్ఞాపన పత్రంపై శ్రీ హయగ్రీవాచారి సిఫారసు చేశారు.

క్విటో, జూలై 20:—విశ్వవిద్యాలయవిద్యార్థులను,అధ్యాపకులనుతీసుకువెడుతున్న బస్సు ఒకటి నిన్న ఇక్కడికి430 మైళ్ళదూరంలో బోల్తాపడి 15 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు.

6 వ వారం
గుంటూరు— నాజ్ లిటిల్ బిగ్ [ఎయిర్ కండిషన్డ్]
మేరే లాల్
దర్శకుడు: సత్యేన్ బోస్
సంగీతం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్

తాజా పూలలోని పరిమళమంతయూ
అంబికా దర్బార్ బత్తి
ద్వారా పొందండి


తయారుచేయువారు: అంబికా కెమికల్ ప్రాడక్ట్సు (ఢిల్లర్లు), ఏలూరు (ఆం.ప్ర.)

రిపేరి ఖర్చులు తగ్గవలెనంటే మైకో ఫిల్టర్ ఇన్సర్ట్‌లనే తప్పక ఉపయోగించండి


MICO
LICENCE BOSCH
మోటార్ ఇండస్ట్రీస్ కంపెని లిమిటెడ్ బెంగళూరు

అధికారము పొందిన మా ప్రతినిధులు: దుర్గా డీసిల్ హౌస్, గోపాలరెడ్డి రోడ్డు, విజయవాడ-2. ■ నేషనల్ ఆటో అండ్ హార్డ్ వేర్ స్టోర్సు, కాళేశ్వరరావు రోడ్డు, బకింగ్ హామ్ పేట పోస్టు, విజయవాడ ■ పయనీయర్ ఆటోమొబైల్స్, ట్రంకు రోడ్డు, గుంటూరు-1 ■ ప్రిమియర్ ఏజెన్సీస్, "దుర్గాభవన్" 141-రాష్ట్రపతి రోడ్డు, సికిందరాబాద్ ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, పోస్టు బాక్సు నెం.42, మెయిన్ రోడ్డు, కాకినాడ-1 ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, గవర్నర్‌పేట, బందర్ రోడ్డు, విజయవాడ-2 ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, చౌదరా రోడ్డు, వాల్తేరు రైల్వేస్టేషన్, విశాఖపట్టణము-4 ■ స్వస్తిక్ డీసిల్ అండ్ ఇంజనీయరింగ్ కార్పొరేషన్, రంగనాయకుల పేట, ట్రంకు రోడ్డు, నెల్లూరు.

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి : 31 సంచిక : 199 విజయవాడ 23-7-1966 శనివారం 6 పేజీలు : 10 పైసలు

వరదకు బెదరని వరిచేను

న్యూ ఢిల్లీ, జులై 22:— ఎంత పెద్ద వరదవచ్చినా మునిగిపోకుండా, నీటిపైన నిరుకాగా తలఎత్తి నిలిచే వరి వంట కనిపెట్టబడింది. బ్రహ్మపుత్రానది — గారో పర్వతాల మధ్యగల ఒక గ్రామవాసు లీ పంటను 600 ఎకరాలలో పండిస్తున్నారు. ఇక వరదభయం లేదా వరిపంటకు. రైతులు మొక్కలు నాటి గోటితో మీసంమీద చిటికెలు వేసుకొంటూ కూర్చోవచ్చు.

ఆగస్టులో పి. సి. సి. సర్వసభ్యసమావేశం; ముఖ్యమంత్రి ప్రకటన

ఎన్నికల సంఘానికి సభ్యుని నిర్ణయం న్యాయంగా, నిష్పాక్షికంగా జరగగలదని హామీ

రాష్ట్ర వ్యవహారాలలో ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు తనవైఖరిని పూర్తిగా బలపరుస్తున్నారని స్పష్టీకరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]. హైదరాబాద్, జూన్ 22:— ఎన్నికల సంఘానికి, మిగిలిన ఒక సభ్యుణ్ణి ఎన్నుకునే నిమిత్తం ప్రదేశ్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం వచ్చే నెలలో జరగగలదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానంద రెడ్డి నేడిక్కడ ప్రకటించారు. అయితే సమావేశం ఏ తేదీన జరిగేదీ ఆయన చెప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ విదేశపర్యటననుంచి రాకముందే సమావేశం జరగనున్నదేమో ఆ విషయం కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయలేదు.

సచ్ఛైక్యతను గురించి కొందరు కొన్ని కారణాలవల్ల అదేపనిగా 'ఏకరువు పెడుతూ'ఉండడాన్ని గురించి ఒక విలేఖరి ప్రస్తావించినప్పుడు "అనైక్యత కావాలని ఎవరూ ఆరాటపడటంలేదు." అని ముఖ్యమంత్రి సమాధానంచెప్పారు.

"కొందరు కేంద్ర మంత్రులు పదేపదేపని కట్టుకుని రాష్ట్రానికి వచ్చి నాపరిపాలనకువ్యతిరేకంగా ప్రజలను రెచ్చ గొట్టడానికి, పురికొల్పడానికి ప్రయత్నించిన విషయాన్నిగురించి కాంగ్రెస్ అధ్యక్షునికి, ప్రధానమంత్రికి తెలియజెప్పాను." అన్నారు శ్రీ బ్రహ్మానందరెడ్డి.

ప్రధానమంత్రి వైఖరి ఏమిటని ప్రశ్నించగా అందుకుముఖ్యమంత్రి "ప్రధానమంత్రి, కాంగ్రెసు అధ్యక్షుడు కూడా నూటికి నూరుపాళ్ళు నా పక్షాన ఉన్నారు. ఇలాంటి పనిచేయడం వారికి తగదని వారు అన్నారు కూడా." అని తెలియ జేశారు.

రాష్ట్రంలో న్యాయమైన, నిష్పక్షపాతమైన పరిపాలనను కొనసాగించడమే తన లక్ష్యమని ఇందుకు పూర్తిగా తాను బాధ్యతవహించి ఉన్నానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

"పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం, నా మంత్రిత్వంలో కొందరు మంత్రులు రాజీనామా చేయదలిస్తే, వారు తక్షణమే ఆపని చేయవచ్చు. వారికొక్కొరుడు ఫేను నిరాక్షేపగా మన్నిస్తాను" అని ప్రకటించారు ముఖ్యమంత్రి.

తాను ఈ రోజు ఢిల్లీనుండి తిరిగి రాగానే రాజీనామాలకై పంతకాలు పెట్టినకొందరు మంత్రులు తమరాజీనామాలపట్ల తామే అశ్రద్ధను వ్యక్తంచేశారని ఆయన అన్నారు.

ప్రశ్న:ఈ సమాచారం మీకు తెలియజేశారా లేక మంత్రులే స్వయంగా చెప్పారా?

సమాధానం:ఈ సమాచారం నాకు అందజేయబడింది.

ఎవరైనా రాజీనామాచేయదలచుకుంటే వారిని ఎవరూ అడ్డు పెట్టరని, ఆఖరుకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం కూడా అడ్డుపెట్టదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

"ప్రదేశ్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం స్వేచ్ఛగా, న్యాయంగా జరగదేమోనని కొందరు అసమ్మతివర్గీయులు భయసందేహాలను వ్యక్తం చేస్తున్నట్టు నాకు తెలిసింది. వారు ఇలాంటి అనుమానాలను వ్యక్తంచేయడంలో గల అంతరార్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు గ్రహించ

(మిగతా 2 వ పేజీలో)



'మీ కుర్రాడు ఫస్టుఫారానికి పనికిరాడండీ! ఇంగిలీషురాదు! హిందీరాదు! సైన్సులో వీక్! పంచవర్ష ప్రణాళిక అంటే ఏమిటో చెప్పలేకపోయాడు! ప్రయివేటు చెప్పించకపోతే తప్పుతాడు!!'

మద్రాసు గవర్నర్ ఢిల్లీ ప్రయాణం

మద్రాసు, జులై 22:— మద్రాసు గవర్నర్ శ్రీ ఉజ్జల్‌సింగ్, వారి సతీమణి నేడు విమానంలో ఢిల్లీకి వెళ్ళారు 26 వ తేదీకి తిరిగివస్తారు.



జెమినీ—10 నుండి బయటకు వచ్చిన అమెరికన్ రోదసీ యాత్రికుడు మైకేల్ కాలిన్స్ 'జెట్‌గన్' సహాయంతో ఏజెనా—8 రాకెట్‌ను సమీపించి అందులోని ఉల్కాపాతరజంగుల పరికరాన్ని ఎలా తీసికొన్నదీ వివరించే ఊహా చిత్రం. గురువారంనాడు కాలిన్స్ ఈ అద్భుత కృత్యాన్ని నిర్వహించాడు.

ఎగుమతులపై నిర్దిష్ట విధానం

కొద్దిరోజులలో ప్రకటన

న్యూఢిల్లీ, జులై 22:— రిజర్వుబ్యాంకు నూతన పరపతి విధానాన్ని రూపొందిస్తున్నదని ఎగుమతుల విషయంలో ప్రభుత్వం తన నిర్దిష్ట విధానాన్ని కొద్దిరోజులలో ప్రకటించగలదని ప్లానింగ్‌మంత్రి శ్రీ అశోక్‌మెహతా కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు.

రూపాయివిలువ తగ్గిస్తూ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఆర్థికమంత్రితోపాటు ప్లానింగ్‌మంత్రి శ్రీ అశోక్‌మెహతా సమర్థించారు.

పార్లమెంట్ సమావేశం ప్రారంభం కానుండానికిముందుగా ఆర్థిక పరిస్థితిపై సమీక్షా పత్రాన్ని సభ్యులకు అందచేయగలమని ఆర్థికమంత్రి తెలియజేశారు.

కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలోవలెకాక, నేటి సమావేశంలో చాలామంది సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రసంగించారు. ఆరుగంటలపాటు జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులు రూపాయివిలువ తగ్గింపు అవసరం కలదని గుర్తించారు.

వేతనాల పెరుగుదలతోపాటు ధరల పెరుగుదలను స్తంభింపచేయాలని సభ్యులు సూచన చేశారు.

చర్చకు సమాధానమిస్తూ జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం మరికొన్ని నిర్ణయాలను ప్రకటించగలమని ఆర్థికమంత్రి వివరించారు. వ్యక్తిగత ఆదాయంపైన, ధరలపైన డివిడెండ్లపైన ఒక హద్దును నిర్ణయించాలన్న సూచనను ప్రస్తావించి, ప్రభుత్వము ఏనిర్ణయం చేసినా కొంత ఒత్తిడికి గురికాకతప్పదని పార్లమెంట్ అంగీకరిస్తే ఈసూచనలను పరిశీలించగలమని హామీనిచ్చారు.

ప్రభుత్వ పరిపాలనా వ్యయాన్ని తగ్గించాలని నిర్ణయించామని తెలియజేశారు.

సరిహద్దులలో చైనా కొత్త అతిక్రమణలు

పెకింగ్‌కు ఇండియా తీవ్ర నిరసన

న్యూఢిల్లీ, జులై 22:

చైనీస్ సేనలు ఈ సంవత్సరం మే నెల 19 వ తేదీనుంచి జులై 16 వరకు భారత భూభాగంపై జరిపిన కొత్త ఉల్లంఘనలపట్ల ఇండియా, చైనాకు తీవ్ర నిరసనను తెలియజేస్తూ ఒక లేఖను పంపింది.

సరిహద్దున పశ్చిమ రంగంలో ప్రత్యక్షాధీన రేఖను అతిక్రమించడం, మధ్యరంగం, తూర్పు రంగాలలో అంతర్జాతీయ సరిహద్దు రేఖను అతిక్రమించడం మొత్తం చైనీస్ సేనలు జరిపిన మూడు కొత్త ఉల్లంఘనలను జులై 21 వ తేదీన న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ పంపిన పత్రంలో పేర్కొన్నది.

భారత ఈశాన్య ప్రాంతంలో సుబన్‌సిరి జిల్లాలోగల లాంగ్జూకు దక్షిణాన దాదాపు ఒక మైలు దూరంలో గల తూర్పురంగంలోని అబుజారీ ప్రాంతంలోనికి చైనీస్ గస్తీదళం, మే నెల 19 వ తేదీన టిబెట్‌లోని మిగ్యుటన్ గుండా అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి ప్రవేశించిందని ఈ పత్రంలో తెలియజేయబడింది. అదేరోజున ఆదళం మిగ్యుటన్‌కు తిరిగి వెళ్ళింది.

జులై 9 వ తేదీన ఒక గస్తీదళం, భారత టిబెట్ సరిహద్దున మధ్యరంగంలోని ముళింగ్‌లా ప్రాంతంలో సరిహద్దు నతిక్రమించి మూడుమైళ్ళు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందని కూడా ఈ పత్రంలో పేర్కొన బడింది.

జులై 16 వ తేదీన ఒక చైనీస్ గస్తీదళం పశ్చిమ రంగంలో దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో 'ప్రత్యక్షాధీనరేఖ' అనబడే సరిహద్దు రేఖను అతిక్రమించి దాదాపు రెండు మైళ్ళు భారత భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చి గూఢచారి చర్యలు జరిపింది, 'ప్రత్యక్షాధీనరేఖ'కు పశ్చిమంగా గల ఈ కూడలి భారతభూభాగంలో వున్నదనీ, ఈ విషయంలో ఎన్నడూ చైనా వివాదపడలేదన్న విషయం చైనా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసుననీ కూడా ఈ పత్రంలో తెలియజేయబడింది.

మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పాదక స్థితి మెరుగుదల

విశాఖపట్నం, జులై 22 :— మాచ్‌ఖండ్ విద్యుదుత్పాదక ప్రాంతంలోని పరిస్థితి మెరుగుగా ఉన్నదని నేడిక్కడకు అందిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి.

నేటి ఉదయం జాలాపుట్ రిజర్వాయర్‌లోని నీటిమట్టం 75 అడుగులు ఉన్నట్లు తెలియవచ్చింది. రోజుకొక అడుగు చొప్పున ప్రతిరోజూ నీటిమట్టం పెరుగుతున్నది. మూడు విద్యుదుత్పాదక యంత్రాలు [జనరేటర్లు] పనిచేస్తున్నాయి. విద్యుదుత్పాదకప్రాంతంలో విడువకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతంవున్న విధంగానే నీటిమట్టం గనుక పెరుగుతూవున్నట్లయితే, ఇక ఎట్టి కష్టానికి లోనుగాకుండానే విద్యుచ్ఛక్తిని సరఫరా చేయవచ్చునని విద్యుచ్ఛక్తి అధికారులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సాదిక్ హత్యకు ప్రయత్నించిన పాక్ ఏజెంట్లకు శిక్షలు

శ్రీనగర్, జులై 22:— కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ సాదిక్‌ను హత్యచేయడానికి ప్రయత్నించిన నేరానికి ఇద్దరు పాకిస్తాన్ ఏజెంట్లకు సెషన్స్ న్యాయమూర్తి శ్రీ ఎస్. కె. టిక్కూ అయిదు సంవత్సరాల కఠిన శిక్ష విధించారు. హత్యా ప్రయత్నంలోపాల్గొన్న ఇద్దరు పాకిస్తానీల పేర్లు గులాంనబీ, అలీ మహమ్మద్.

జాన్సన్‌కు రాష్ట్రపతి అభినందనలు

న్యూఢిల్లీ, జులై 22:—జెమినీ—10 సురక్షితంగా భూమిని చేరుకున్నందుకురాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ జాన్సన్‌కు అభినందన సందేశాన్ని పంపారు.

జెమినీ— 10 అత్యద్భుత విజయాలను సాధించినందుకు భారత ప్రజలు అమెరికన్ ప్రజలను అభినందిస్తున్నారని ఈ సందేశంలో తెలియ జేశారు.

మాస్కోలో కామరాజ్‌కు ఘనస్వాగతం

రష్యాలో కాంగ్రెస్ అధ్యక్షుని పర్యటన ప్రారంభం

మాస్కో, జులై 22 :— సోవియట్ యూనియన్ లో 10 రోజులపాటు పర్యటన నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ ఢిల్లీనుండి యిక్కడకు రాగానే మాస్కో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం ఇవ్వబడింది.

విమానాశ్రయంలో సోవియట్ పార్లమెంటు దిగువసభ అధ్యక్షుడు స్పిరిడినోవ్ విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి ఫిరూబిన్, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు రోమనోవిస్కీ శ్రీకామరాజ్ కుస్వాగతంచెప్పారు.

తరువాత శ్రీ కామరాజు స్పిరిడినోవ్‌ను, సోవియట్ పార్లమెంటు ఎగువ సభ అధ్యక్షుడు కీస్‌ను కలుసుకున్నారు.

రేపు సోవియట్ ప్రధాని కొసీగిన్‌ను కలుసుకుని మాట్లాడతారు. సోవియట్ పార్లమెంటు అతిథిగా వచ్చిన శ్రీ కామరాజ్ లెనిన్‌గ్రాడ్, ఒల్గోగ్రాడ్, తదితర నగరాలను దర్శిస్తారు.

న్యూయార్కులో నీగ్రోబాలుని హత్య

న్యూఢిల్లీ .జులై 22:— న్యూయార్క్‌లో గతరాత్రి నీగ్రోలు, శ్వేతజాతీయులమధ్య విచ్చలవిడిగా సంఘర్షణలు జరిగిన అనంతరం 11 సంవత్సరాల నీగ్రోబాలుని ఎవరో కాల్చి చంపారు. ఈసంఘటన వెంటనే ఇరువర్గాలమధ్య తీవ్రసంఘర్షణ రాగలదన్న భయంతో పోలీసులు హుటాహుటి ఆ ప్రాంతానికి వెళ్ళారు.

పాక్ సమాధానం అందలేదు

భారత ప్రతినిధి ప్రకటన

న్యూఢిల్లీ, జులై 22 :— తాష్కెంట్ ఒప్పందం అమలుపై చర్చించడానికి ఉభయ దేశాల అధికారుల స్థాయి సమావేశం జరగాలని ఇండియా చేసిన సూచనకు పాకిస్తాన్ ప్రభుత్వంనుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం అందలేదు.

ఇంతవరకు అలాంటి సమాధానమేదీ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి చేరనందున దానిని వ్యాఖ్యానించజాలమని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

కీర్తిశేషులు

గాదె వెంకటరామయ్య

నా తండ్రిగారైన గాదె వెంకటరామయ్య గారు 17—7—66 తేదిని బంధుమిత్రులను దుఃఖ సాగరమున ముంచి స్వర్గస్తులైనారు.

ఈ నెల 26, 27 తేదీలలో పాలకొల్లు మా స్వగృహమందు దినకార్యము జరిపించబడును. నా బంధుమిత్రులకు తెలియజేయుచున్నాను.

ఇట్లు,

గాదె వెంకటరెడ్డియ్య

పాలకొల్లు, 21—7—66

వియత్నాం యుద్ధంలో ప్రత్యక్ష జోక్యానికి చైనా సంసిద్ధత

—లియూషావ్‌చీ ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హాంకాంగ్, జులై 22: వియత్నాం యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోగలనని కమ్యూనిస్టు చైనా ప్రప్రథమంగా నేడు సూచించింది.

వియత్నాం, చైనా ప్రజలు "అమెరికా దురాక్రమణ దారులపై సంయుక్తంగా దెబ్బతీయడానికి" సంసిద్ధంగావున్నారని పెకింగ్ నేడు ప్రకటించింది. కమ్యూనిస్టు చైనా అధినేత శ్రీ లియూషావ్‌చి పెకింగ్‌లో పది లక్షలమంది ప్రజలు పాల్గొన్న బ్రహ్మాండమైన బహిరంగసభలో ప్రసంగిస్తూ పై హెచ్చరిక చేసినట్లు పెకింగ్ రేడియో ప్రకటించింది.

అవాంతరాలు [illegible] సాధారణంగా కమ్యూనిస్టులకు అలవాటు కాకపోయినప్పటికీ, లియూషావ్‌చి ప్రకటన వియత్నాం యుద్ధం విషమ పరిస్థితికి వచ్చిన అనంతరం ప్రప్రథమ ప్రత్యక్ష హెచ్చరికగా చైనా రాజకీయవేత్తలు అభివర్ణిస్తున్నారు. అవసరమైతే తప్ప బహిరంగంగా ప్రకటనచేయని చైనా అధినేత ఈ విధంగా హెచ్చరించడం అత్యంత ప్రధాన విషయంగా పశ్చిమ దేశాల రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

[illegible] వంటి హెచ్చి నాయకులు సీనియర్ ఉద్యోగులు పాల్గొన్న మహాసభలో ఈ విధంగా చైనా అధినేత ప్రకటించడంవల్ల దానికి ప్రత్యేక ప్రాధాన్యం వున్నట్లు వ్యక్తమవుతున్నది.

ప్రత్యర్థుల బలాబలాలను గురించిపోరాటంగా భావించవద్దు. అవసరమైన పక్షంలో మేము, వియత్నాం ప్రజలు ఎక్కడ యుద్ధం చేయవలసివచ్చినా సర్వసన్నాహాలు పూర్తిచేసుకొని సంసిద్ధంగావున్నాం. ఎట్టి త్యాగానికైనా సంసిద్ధులుగావున్నాం—అని శ్రీ లియూషావ్‌చి "అమెరికా దురాక్రమణ దారులకు" తీవ్రంగా హెచ్చరించారు.

అమెరికాకు [illegible] ప్రభుత్వాన్ని చైనా నేరుగా అభిజ్ఞవర్గాలద్వారా తెలియవచ్చింది. రిజర్వు చైనికదళాన్ని అప్రమత్తంగా వుండవలసినదిగా చైనా ఆదేశించింది కూడా.

పెకింగ్, జులై 22:— పెకింగ్‌లోని నెదర్లాండ్ దౌత్యప్రతినిధిని అవాంఛనీయ వ్యక్తిగా చైనీస్ ప్రభుత్వం పరిగణించింది. హేగ్‌నగరంలో మంగళవారంనాడు చైనీస్ దౌత్య ప్రతినిధిని వెళ్ళగొట్టినందుకు ప్రతీకారంగా చైనా ఈ చర్య తీసుకున్నది. చైనా ఈ చర్య తీసికొన్నది.

రైల్వేప్రమాదాలలో కోటి రూపాయల ఆస్తి నష్టం

కేంద్రమంత్రి శ్రీ పాటిల్ ప్రకటన

ఢిల్లీ, జులై 22 :— ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలు, విద్రోహ చర్యల ఫలితంగా ఒక కోటిరూపాయలవరకు రైల్వే ఆస్తి నష్టమయిందని కేంద్ర మంత్రి శ్రీ పాటిల్ ప్రకటించారు.

ఆస్తి నష్టంకంటె ఈ ప్రమాదాలలో జరిగిన ప్రాణనష్టం హృదయ విదారకమైనదని, ఇది చాల ఆందోళన కలిగించిందని అన్నారు. రైల్వే మండలాల మేనేజర్ల, అధికారుల సమావేశాన్ని ప్రారంభిస్తూ, ఇటీవల సంభవించిన రైల్వే ప్రమాదాలు [illegible] ఈ పరిస్థితిలో ప్రజలలో విశ్వాసం కల్పించడానికి రైల్వే సిబ్బంది మేనేజర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసికోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల రైళ్ళ వేగాన్ని పెంచడం జరిగినప్పటికీ ప్రమాదాలకు వేగం హెచ్చింపునకు సంబంధం లేదన్నారు. రైళ్ళ వేగం పెంచడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అపోహ అని వేగాన్ని తగ్గించడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.

దేశంలో రైళ్ళ రాకపోకలకు అవరోధాలు మితిమీరిపోయినందువల్ల శ్రీ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో శాంతిభద్రతల రక్షణ ప్రాధాన్యం గురించి నొక్కి చెప్పినట్టు వివరించారు.

ఎన్నికల సంవత్సరం కాబట్టి రైళ్ళ రాకపోకలకు అవరోధాలు ఎక్కువ కావచ్చునని శ్రీ పాటిల్ హెచ్చరించారు. రైల్వే శాంతిభద్రతల రక్షణకు, రైల్వే పోలీసుదళం నాల్గింతలు [illegible] చేయవలసిన అవసరం కలదన్నారు. రైల్వేబోర్డు, జనరల్ మేనేజరు శాంతిభద్రతలకు భంగం కలుగకుండా జాగ్రత్తగా ఉండాలని శ్రీ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో శ్రీ రామసుభాగ్‌సింగ్, రైల్వేబోర్డు అధ్యక్షుడు శ్రీ కృపాల్‌సింగ్ ప్రసంగించారు.

కరుణించిన వరుణదేవుడు

హైదరాబాద్, జులై 22:— నైరుతి ఋతుపవనాల మూలంగా ఒకరోజు ఆలస్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోను, తెలంగాణా రాయలసీమ ప్రాంతాలలోను వర్షాలు పడ్డాయి. ఇన్నాళ్ళకు కరుణించిన వరుణదేవునికి వ్యవసాయదారులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

దాదాపు గతవారమంతా తెలంగాణా రాయలసీమలలో వర్షాలుపడినవి. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో 185 మి. మీ. నుండి 205మి. మీ. వరకు వర్షంపడింది. వరి నాట్లు వేయడానికి ఈ వర్షం చాలకపోయినప్పటికీ [illegible] జొన్న మొక్కజొన్న పంటలకు ఈ వర్షాలు కొంత సహాయం కలిగిస్తాయి.

రాయలసీమలో కడపజిల్లాలో మాత్రం పుష్కలంగా వర్షం పడింది. అయితే వరి నాట్లకు తగినట్లుగా చెరువులలో నీరురాలేదు.

ఫ్రాన్సు నూతన విధానం

యూరోప్, జర్మనీల వ్యవహారాలన్నిటికి పరిష్కారం: డీగాల్ ప్రకటన

బాన్, జులై 22:— ఫ్రాన్సు విధానం యూరోపు వ్యవహారాలకు, జర్మనీ సమస్యకు కూడా పరిష్కారం చూపగలదని ప్రెసిడెంట్ డీగాల్ నిన్న యిక్కడ పేర్కొన్నారు.



ఆంధ్రప్రభ

అడ్వర్‌టైజ్‌మెంటు రేట్ల పెరుగుదల

రూపాయి విలువ తగ్గింపు మూలాంకంగా వార్తాపత్రికల మీద ప్రసరింపబడిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేనిమిత్తం తీసుకొను చర్యలతో ఒకటిగా, ఆంధ్రప్రభకు సభ్యత్వం గల ఇండియన్ అండ్ ఈస్టరన్ న్యూస్ పేపర్ సొసైటీవారు 1966 ఆగస్టు 1 వ తేదీ నుండి ప్రకటింపబడు అన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లమీద 10 శాతం సర్‌చార్జి విధింపవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అందువల్ల 1966 ఆగస్టు 1వ తేదీ నుండి ఆంధ్రప్రభలో ప్రకటింపబడు అన్ని అడ్వర్‌టైజ్‌మెంట్ల మీద మామూలు అడ్వర్‌టైజ్‌మెంటు రేట్లకు అదనంగా 10 శాతం సర్‌చార్జి వసూలు చేయబడునని ప్రకటన దారులు దయచేసి గమనింపగోరెదము.

జనరల్ మేనేజరు.



కావలెను

మా అందమైన అనేక రంగుల 1967 బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. వివరములకు.
KALIDAS LITHO PRESS, Post Box No. 60, Sivakasi (S. India).

జాతీయ పొదుపు ఉద్యమ సంస్థ

(National Savings Organisation)

హైదరాబాద్, నేషనల్ సేవింగ్సు ఆర్గనైజేషన్, రీజనలు ఆఫీసులో ఒక స్టెనోగ్రాఫరు కావలెను. జీతం రు. 130—5—160—8—200— ఇబి —8—280—10—300 లున్ను, మామూలు అలవెన్సులున్నూ ఇవ్వబడును. అభ్యర్థులు కనీసము మెట్రిక్యులేషను గానీ, దానికి సమానమైన పరీక్షగానీ, సెంట్రల్ గవర్నమెంటు క్రింద రిక్రూటుమెంటుకు పరిగణింపబడిన దానిలో ప్యాసై, షార్టుహాండులో నిమిషమునకు 100మాటలు, టైపురైటింగులో నిమిషమునకు 40మాటలు స్పీడు కలిగి వుండవలెను. వయస్సు 18, 25 సం. ల మధ్య వుండవలెను.

దరఖాస్తులు రీజనల్ డైరెక్టర్, నేషనల్ సేవింగ్సు [ఇండియా గవర్నమెంటు] ఆంధ్రప్రదేశ్, 6—1—69/2/1 సయీద్ మంజిల్, సైఫాబాద్, హైదరాబాద్—4 [దక్కన్]కు 15—8—66 లోగా చేరవలెను. అభ్యర్థులు వ్రాత పరీక్షకు, ఇంటర్వ్యూకు తమ స్వంతఖర్చులమీద హాజరు కావలెను.

రీజనల్ డైరెక్టరు, నేషనల్ సేవింగ్సు [ఇండియా గవర్నమెంటు] ఆంధ్రప్రదేశ్.



ఆంధ్ర జిల్లాలలో భారీ వర్షాల సూచన

మద్రాసు, జూలై 22 :— ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో వచ్చే 48 గంటలలోను అక్కడక్కడ భారీ వర్షాలు కురియవచ్చు.

కేరళ, ఆంధ్రకోస్తా, తెలంగాణాలోని అన్ని చోటా అలాగే భారీ వర్షాలు కురియవచ్చు.

వడ్డీవ్యాపారస్థుని హత్య

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 21 :— పాతబస్తీ యాకూత్‌పురాలో అమర్‌బిన్ ఆలీ [50] తన గృహంతోసే గదిలో హత్యచేయబడి పడి ఉండడం నేటి ఉదయం కనుగొనబడినది. ఈ గృహం యాకూత్‌పురా సర్కిల్ పోలీసు స్టేషన్‌కు దాదాపు వందగజాల దూరంలో ఉంది. అతని పొట్టలో కత్తిపోటువలన కలిగిన గాయం కనుపిస్తున్నది. ఇతను వడ్డీ వ్యాపారస్థుడని పోలీసువర్గాలవల్ల తెలుస్తున్నది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ షష్ఠి
1966 జులై 23 శనివారం
షష్ఠి రా. 8—08 వరకు
ఉత్తర ఉ. 5—48 వరకు
వర్జ్యం: ప. 1—39 మొదలు 3—09 వరకు

ఈశ్వరుని ప్రేమించడంలో ప్రాణకోశం పాత్ర

ఈశ్వరుని ప్రేమించడంతో ప్రాణమయ చేతన సాఫల్యతకం జరిగినప్పుడు, ఉత్సాహం, కార్యం, గాఢత్వం, అనుసృత్వం, సర్వసమర్పణం— మొదలైన గుణాలు ఆ ప్రేమకు సంతరించబడుతాయి. ఈశ్వరునికొరకు ప్రాణమయ చేతనలోని ప్రేమోత్సాహనలతింగానే ఆధ్యాత్మిక వీరులు, విజేతలు, ప్రాణత్యాగ పురుషులు ఆవిర్భవిస్తారు. —శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 23, శనివారం

కొత్త అధికారాలు అవసరమా?

దేశంలో ధరల పెరుగుదల, నిత్య జీవితావసరవస్తువుల కొరకై ప్రజలు పడుతున్న అగచాట్లు — వీటిని పురస్కరించుకొని ప్రతిపక్షాలవారు కొందరు అల్లరులు బయలుదేరదీసి, శాంతి భద్రతలకు భంగకరమైన పరిస్థితులను కల్పిస్తున్నమాట నిజమే. ఇట్టి సందర్భాలలో ప్రభుత్వం కనుగలిగివుండి తగిన చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను కాపాడవలసి వున్న సంగతి వాస్తవమే. కాని, ఇందుకు ప్రభుత్వం క్రొత్త చట్టాన్ని రూపొందించి క్రొత్త అధికారాలను చేపట్టాలా అనేది ఇప్పుడొక ముఖ్య సమస్యగా విచారణీయ మవుతున్నది.

క్రొత్త చట్టం ద్వారా క్రొత్త అధికారాలు అవసరమనే అభిప్రాయాన్నే మొన్న న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రులు చెక్కుమంది ప్రకటించారట. కేంద్ర హోంమంత్రి శ్రీ నందా మాత్రం క్రొత్త చట్టం అవసరం లేకుండానే ప్రాత చట్టాల క్రింద శాంతి భద్రతల రక్షణకు తగిన చర్యలు తీసుకోవచ్చునన్న అభిప్రాయం వెల్లడిస్తూ, కేంద్ర స్థాయిలో ఒక క్రొత్త చట్టాన్ని రూపొందించడానికి విముఖత్వం చూపారట. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమని తోచేయెడల రాష్ట్ర స్థాయిలో ఏ శాసనమైనా తాము నిర్మించుకో వచ్చునని వారు అనుమతించినట్టు కనిపిస్తున్నది.

కాని, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసమై ఇప్పుడు క్రొత్త శాసనాలను రూపొందించడం మంచిది కాదేమో. ఏలనంటే, కొలది మాసాలలో దేశమంతటా జనరల్ ఎన్నికలుజరగబోతున్నాయి. అన్ని పక్షాలవారూ స్వేచ్ఛగా ఆ ఎన్నికలలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది. క్రొత్త అధికారాలను చేపట్టి ప్రభుత్వ పక్షం ప్రతిపక్షాలను అణచివేయడానికి వాటిని దుర్వినియోగంచేస్తున్నదనేనిందలు రాగూడదు. వాస్తవానికి, అట్టి అధికారా లుండడం దుర్వినియోగానికి సులభంగా ఇట్టి సందర్భాలలో ప్రేరేపిస్తుందని కూడా చెప్పక తప్పదు. కనుక, ఈ క్రొత్త చట్టాల జోలికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పోకుండా వుండడమే సర్వధా శ్రేయస్కరం.

ఇటీవలికాలంలో దేశ రక్షణ చట్టం దేశ మంతటా అమలులో ఉన్నప్పుడు ఇటువంటి నిందలే వచ్చాయి. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఈ పద్ధతి ఇన్నాళ్ళంతకాలం కొనసాగుతుండంటూ విమర్శలుబయలుదేరాయి. ఏండ్ల తరబడిగా ఆ చట్టాన్ని అలా దేశమంతటికీ వర్తింపచేయడం అనుచితంగా తోచి, కేంద్ర ప్రభుత్వమే తుదకు సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే ఆ చట్టాన్ని పరిమితం చేస్తూ సవరణ రూపొందించడం జరిగింది. ఇంతలోనే ఇప్పుడు దేశంలో చెలరేగుతున్న అల్లరుల పేరట రాష్ట్రాలు క్రొత్తచట్టాలను నిర్మించి క్రొత్త అధికారాలను చేపట్టజూడడం ఎంతమాత్రం వాంఛనీయం కాదు.

పరి యీ అల్లరులు ప్రతిపించి రాగాన చుడుతున్నప్పుడు శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను ఎలా నిర్వర్తించవలెనో ప్రశ్న ఉన్నమాట నిజమే. కాని, శ్రీ నందా సూచిస్తున్నట్లు, ఈ పరిస్థితులను ఎదుర్కొడానికి క్రిమినల్ ప్రొసీజరుకోడ్డు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం వంటి ఇప్పటి శాసనాలే నాలు. వీటిని నేర్పుగా ఉపయోగించుకుంటూ రావడమే కావాలి. ఉత్తరప్రదేశంలో ప్రతిపక్షాలిటీవల 'బంద్'ఉద్యమాన్ని సంకల్పించినప్పుడు, ప్రభుత్వం ఈ సామాన్య శాసనాలతోడ్పాటుతోనే నేర్పుగా వ్యవహరించి వారి ప్రయత్నాన్ని విఫలం చేయగలిగింది. అన్ని రాష్ట్రాలూ ఇటువంటి చాకచక్యాన్నే ప్రదర్శించడానికి అవకాశం లేకపోలేదు.

పరిస్థితులు ఈసామాన్యచట్టాలకు అలవికానంతగా ఒకప్పుడు విషమించడం జరగవచ్చు. అట్టి సందర్భాలలో ప్రభుత్వం నూతనాధికారాలు చేపట్టే యెడల ప్రజలు కూడా దానిని పూర్తిగా హర్షించ గలరనడానికి సందేహం లేదు. దుండగులు కొందరు దేశంలో బుద్ధిపూర్వకంగా అరాజక పరిస్థితులు కల్పిస్తూ వుంటే ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ వుండాలని ఏ ప్రజా కోరుకొనదు. అట్టి సమయంలో కేంద్ర ప్రభుత్వం నూతనాధికారాలు చేపట్టే చట్టమొకటి రూపొందిస్తే ప్రజామోదం దానిపట్ల తప్పకుండావుండి తీరుతుంది. ఏమైనా ఇది, పదును ఎరిగి కేంద్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి చేయవలసిన శాసన నిర్మాణం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రించి తమ ఇచ్ఛానుసారం చేయదగినది కాదు.

విజయవాడలో భారీ వర్షం

ప్రజల అవస్థ

విజయవాడ, జూలై 22.— నిన్న ఉదయమునుంచి నేటి ఉదయం 8 గంటలవరకూ విజయవాడలో 54.4 మి.మీ.వర్షం పడింది.

ఇది సుమారుగా వాలుగు దుక్కులుండ వచ్చును. నిన్న రాత్రి వరుసగా 5 గంటలసేపు వర్షం పడింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు కొంత తెరిపి ఇచ్చింది.

పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయినాయి. సిమెంటు రోడ్లు కూడా బురదతో త్రొక్కిసలాటగా, అసహ్యంగానూ వున్నాయి. వర్షం కురిసిన గంటకుకూడా నీళ్ళుపోక రాకపోకలకు ఆటంకంగాపుంటున్నది. మునిసిపల్ఆరోగ్య శాఖ సిబ్బంది వీటిని మురుగు కాల్వలద్వారా తరలించడానికిగాని, శుభ్రంచేయడానికిగాని కృషి చేయడములేదు. ఈ కారణంగా రోడ్డుమీద రిక్షాలు మొదలైనవి నడవడం కష్టంగా వుంది. ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖవారి గోతుల వల్ల ఎక్కడ కూరుకుపోతామోనని భారీవాహనాలమీదవెళ్ళేవారిదగ్గర్నుంచి, పాదచారులైవెళ్ళేవారి వరకూ భయపడుతున్నారు. పాతబస్తీలో పరిస్థితి మరీ విపరీతంగావుంది. ఇరుకు రోడ్లు కావడం ఇందుకుకారణం. కొత్తబస్తీలో గోపాలరెడ్డి రోడ్డు కొంతవరకు బాగున్నది. పగిలిన రోడ్లన్నీ గోతుల మయంగా వున్నాయి. సిమెంటు రోడ్లువంటి పెద్ద రోడ్ల మీద కూడా గవర్నరుపేట సెంటరు, కాళేశ్వరరావుమార్కెట్టురోడ్లమధ్యనీరు బాగా నిలిచింది. వచ్చే పోయే వాహనాలు ఈ నీటిని బాటసారులమీదకి చిమ్మటంవలన బట్టలు పాడవడం పరిపాటి అయింది. ఇది సిబ్బందులకు మరీ ఇబ్బందిగా వుంది.

సత్యనారాయణపురంలోకూడా రోడ్లన్నీబురదతోకూడుకునివున్నాయి. సూర్యారావుపేటలో ఇంకా పరిస్థితి దుర్భరంగావుంది. డ్రైనేజీ గోతులు ఇప్పటికీ అక్కడ త్రవ్వడం పూర్తి కాలేదు.

స్కూళ్ళకు శెలవు

నేడు పట్టణంలోని స్కూళ్ళకు శెలవు ప్రకటించారు.

పట్టణంలోని చాలా టెలిఫోన్లు నేడు పని చేయలేదు.

సభలు—సమావేశాలు

గుంటూరుజిల్లా నాన్‌గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం వార్షిక మహాసభ జూలై 24వతేదీన గుంటూరులోసి.ఎస్. ఐ. హాల్. హాలులోజరుగుతుంది.

* * *

విశాఖపట్నంలోని కంచెరపాలెంలోగల బర్మా కాందిశీకుల శిబిరాం ఆవరణలో జూలై 24వ తేదీ సా. 3—30గంటలకు శ్రీ సి. హెచ్. పావనమూర్తి అధ్యక్షతన బర్మా ఆంధ్రకాందిశీకుల బొడ్డసమాజానికి ప్రారంభోత్సవం జరుగుతుంది. శ్రీయుతులు డి. సత్యనారాయణ, పి.రామకోటయ్య, క్షత్రి రామమూర్తి ప్రభృతులు పాల్గొంటారు.

ఆర్థిక యుద్ధంలో విల్సన్ విషాదయోగం

బ్రిటిషు ప్రధాని స్థితి చాలా గందరగోళంలోపడింది. అతనిమీదచెరుకుతూ, ప్రతిపక్షాలుకూడా అనేకవిధాలదయ్యబట్టు తున్నారు. మాస్కో నుండి రావడంలోగలవైఫల్యాన్ని, నియంత్రం కోసం చేయబోయే ప్రయత్నాన్ని, వారు ఆదిస్తేపిస్తున్నారు.

పోతే దేశంలో ఆయనప్రవర్తనకోసం చేసిన ఆందోళనల్ని పంచుకు శిల్పాలైపోయి. వీటి భవిష్యత్తు అయోమయంగావుంది.

మాస్కోనుంచి అలసిపోయియుండిజేరాడు విల్సన్. ఆ రావడం పట్టిచేతులతో. మైగా రష్యా రాజధానిలో అతనిపైన విసరబడ్డ ప్రతికూల వాక్కులను పలువిత్తులో మూట్టకట్టుకొనికూడా రావలసివచ్చింది.

తీరా యింటికివస్తే కని విని ఎరుగని ఆర్థికపరిస్థితి నెదుర్కోవలసి వచ్చింది. ఈ పరిస్థితి ఆయన దేశం విడిచివెళ్ళిన రెండోరోజుల్లో ఏర్పడిందికాదు. గత శనివారం ఆయన మాస్కో వెడదామని విమానమెక్కినప్పటికే దేశంలోపరిస్థితి తుమలకుమలులోంది. ఆయన బయలుదేరే ముందు వరవతి మీద చేసిన ప్రకటనవల్ల పొంగుమీదగల ఒత్తిడి తగ్గుతుందని భావించివుంటాడా! అదే ఆయన వుద్దేశ్యమైతే— ఈ సందర్భంలో విదేశాలలో స్టెర్లింగ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నిటిని 'ట్రెజరీ' ప్రకటించింది.

నిజానికి ఈ విషయంలో ఆర్థికశాఖలో పనిచేసేవారికంటే, ట్రెజరీ అధికారులే పరిస్థితిని సరిగా అర్థంచేసుకోలిగారని చెప్పాలి. మైగా ఈ ఆర్థికశాఖకు చెందిన వారే — బ్రిటిషు ఆర్థికపరిస్థితిపైన కరెన్సీ తగ్గింపు లేని ఒత్తిడిలేకుండా స్టెర్లింగ్‌ను కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇరవై మాసాలుగా ప్రధాని విల్సన్ కరెన్సీ హెచ్చింపు సమస్యను అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాని, అది ఎంతమాత్రం ప్రయోజనపడలేదు. చివరకు బ్రిటిషు ప్రధాని పాతకాలపుపద్ధతి ఆయన ద్రవ్యోల్బణ అంగీకరించక తప్పలేదు.

ప్రభుత్వ ఆశయం విడిఅయినా, ఎలావున్నా తాను ద్రవ్యోల్బణ తగ్గించి తీరుతానన్నారు. దీన్నిబట్టి ప్రయివేటుపెట్టుబడి దారుల మనస్థితి చాలా మార్పుచెందవచ్చు. ఆర్థికస్థితి తిరిగి మామూలుగారావడానికిచాలాకాలం పట్టవచ్చు.

రాజకీయ విమర్శకులు అప్పుడప్పుడే సాగిసిదా ద్రవ్యోల్బణకాకుండా మరోవిధంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని పలుకులు యిస్తారు. ఇతర దేశాలన్నిటికంటె బ్రిటన్‌కు విదేశాలతోవ్యాపారం చాలాఎక్కువ. 'స్టెర్లింగ్ ప్రాంతబ్యాంకర్'అనేపేరుకూడాసంపాదించింది. నిజానికి తన శక్తికిమించిన లావాదేవీల్లోపడింది బ్రిటన్.

లండన్ లేఖ

—శీతాంశుదాస్

యూరపుదేశాల రాజధానులలో వ్యాపించిన వదంతులనుబట్టి ఆలోచిస్తే — పశ్చిమ యూరపు, ఉత్తర అమెరికా సెంట్రల్ బ్యాంకులు—బ్రిటను ఆర్థిక భవిష్యత్తును, రుణ సేకరణ సామర్థ్యాన్ని పూర్తిగా సంకోశయిస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండు సంవత్సరాలలోగా బ్రిటనులో స్తబ్ధతలో పడింది. గత మేనెలలో పరిశ్రమల ఉత్పత్తి పడిపోయింది. నౌకాదళం ఏడుమాసాల సమ్మె,ఎగుమతులు నిల్వపడిపుండటం—ఇవన్నీ స్టెర్లింగ్ క్లిష్టతకు దారితీశాయి.

ప్రధాని విల్సన్ భవిష్యత్తు ఒక్కటేసారి యిప్పుడు పరీక్షలో పడింది. ఎక్కువమందిని నియమించడంవల్ల ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుందనే సత్యంకూడా యిప్పుడు అనుమానస్పదంగా పడింది. నిరుద్యోగ సమస్య పరిష్కరింపజాలిచిన్నప్పుడల్లా ఉత్పత్తి ఎక్కువ అయి మురిగిపోవడం— రోజూ పనిచేసే గంటలు తరిగిపోవడం జరుగుతూనే వుచ్చింది.

కన్సర్వేటివ్ నాయకుడు ఎడ్వర్డ్‌హీత్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని "విశ్వాస సంక్షోభం" అని పేర్కొన్నారు. దేశ, విదేశాలలో గల ఆర్థికవర్గాల విశ్వాసంపూరకొనే బ్రిటనులో ప్రభుత్వం సరిగా పరిపాలన నిర్వహించ లేదని ఆయన భావం. టోరీ ప్రభుత్వం ఇప్పుడు అమలులో వుంచే ఆర్థికవర్గాలలా ప్రవర్తించివుండేదికాదు. పొందును సమర్థించడంలో ప్రభుత్వానికి దోహదంచేసేది అనే భావం ప్రకటించాడు. అంతేమార్కెట్టులామాత్రాలూ, రాజకీయమాత్రాలూ ఒకటేనవని ఈయన తాత్పర్యం.

ఈ క్లిష్ట పరిస్థితివల్ల లేబర్‌పార్టీ, ప్రభుత్వం అనేకవిషయాలలో ప్యతిరేకించబడం జరుగుతోంది. మంత్రివర్గంలోనుంచి ఫ్రాంక్‌కాసిన్ రాజీనామా యివ్వడం— ట్రేడ్ యూనియన్ కాంగ్రెసుకు చాలా బలం కల్పించింది.

విల్సన్‌లురునెలలపాటు జీతాల ప్రతిష్టంభన ప్రకటించారు. దాన్ని ప్రతిఘటించవలసిందిగా ఫ్రాంక్‌కాసిన్ ట్రేడుయూనియన్ నాయకుల్ని హెచ్చరించారు. లేబరుపార్టీ వామపక్షం ఎప్పటిని మాట్లాడుతూ మైకేల్‌ఫుట్ —పెద్దఎత్తున నిరుద్యోగ పరిస్థితి ఏర్పడటం సహించజేమని హెచ్చరించాడు.

ఇది యిలావుండగా, ఇదివరలో విల్సన్ ప్రత్యర్థి, ప్రస్తుత డిప్యూటీ ఆయిన బ్రౌన్ రాజీనామా యివ్వడం, తిరిగి ఉపసంహరించు కోవడం ఎంతో అలజడి, అర్భాటం కలిగించింది. ఈ సందర్భంలో విల్సన్ హౌస్ ఆఫ్ కామన్సులో ప్రశ్నలవర్షంలో నిలిచి సమాధానాలు చెప్పడమనేది చిన్న నాటకమైంది.

గత యిరవైమాసాలుగా లేబర్ మంత్రులు రాజీనామాలిచ్చి, తమ బేధాభిప్రాయాలు బహిరంగంగావెల్లడిస్తామనిబెదిరిస్తూవచ్చారు. నిజానికి లేబర్ మంత్రులు వారి ఆత్మల్ని బొక్కా చేతిమందలల్లో పెంపుకు తిరుగుతున్నారు. ఒకసారి టోపీ ఎత్తడంతోఅవి బయటికిరావచ్చు.

జాతీయగ్రంథ ప్రచురణాభివృద్ధి మండలి స్థాపనకు నిర్ణయం

—విద్యామంత్రి శ్రీ చాగ్లా ప్రకటన

న్యూ ఢిల్లీ, జూలై 22:— ఉన్నత విద్యాస్థాయిలో సాంకేతిక, సాధారణ విద్యలకు పలసిన పుస్తకాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకునే బదులు దేశంలోనే అట్టి గ్రంథాల ప్రచురణావశ్యకత దృష్ట్యా జాతీయ గ్రంథ ప్రచురణాభివృద్ధి మండలి ఒకదానిని నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర విద్యామంత్రి శ్రీ యం. సి. చాగ్లా నేడిక్కడ ప్రకటించారు.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి సమావేశంలో శ్రీ చాగ్లా ప్రసంగిస్తూ, సాంకేతిక చర్యను స్వయంసమృద్ధం చేయడానికి ఏలుగా దేశంలోని సాంకేతిక సంస్థల నైపుణ్యాన్ని సమీకరించడం అవసరమని ఉద్ఘాటించారు.

రూపాయి విలువ తగ్గింపు సరియైనదా కాదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నవి. అయితే, అది మనం ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్టపరిస్థితికి ఒకసవాలు అయింది. అంతేకాదు సాంకేతికపరిజ్ఞానంసాధనసంపత్తికోసం మనం విదేశాలపై ఎంత తక్కువగా ఆధారపడతున్నామని సవాలు చేస్తున్నది. ఏది ఏమైనా రూపాయి విలువ తగ్గింపు దృష్ట్యా మన సాధనసంపత్తిని మనమే తయారుచేసుకోవడం సాంకేతిక విద్యారంగంలో ప్రధానాంశం కావాలని శ్రీ చాగ్లా ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రి ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

గరుపుకుంటాను. వారి ఉద్దేశ్యం ఏమిటో తెల్లం అవుతూనే ఉన్నది" అన్నారు ముఖ్యమంత్రి. "ఎన్నికల వ్యాయంగా, స్వేచ్ఛగాకిపి తంగంగా జరుగగలదని నేను హామీఇస్తున్నాను. పత్రికలవారిని కూడా ఆహ్వానిస్తాను. అలాగే శాసనసభ్యులు, ఎం.పి. లు కూడా వారు కోరితే హాజరుకావచ్చు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది" అని తెలియజేశారు ముఖ్యమంత్రి.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎంతో ఉద్వేగులై, ఆవేశపూరితులై మాట్లాడారు. ఇంతగా చెప్పుతున్న సమైక్యతను గురించి ఆయన పరిహాసప్రదంగా వ్యాఖ్యానించారు. "ఇంతకూ ఐక్యత, ఐక్యత అంటే—అనైక్యత ఎవరు కావాలంటున్నారు? అసలు ఏమిటీ రభస అంతా? ఇది ఎవరిని ఉద్దేశించిచెప్పుతున్నట్టు? ఎందుకు చెప్పుతున్నట్టు? సమైక్యతను గురించి చేసే ఈ సుదీర్ఘ ప్రసంగాలను ఎవరైనా పట్టించుకుంటారని నేను అనుకోను. అసమ్మతివర్గానికి నాయకత్వం వహించేవారే ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది." అన్నా రాయన.

ప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఏకగ్రీవంగా పట్నుని ఎన్నిక జరగాలన్నసూచనను గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, "ఆంధ్రప్రదేశ్ అంతటిలో ఐక్యత, నిజస్వంకల వ్యక్తి ఒక్కడు లేడని అంటే అది ఆంధ్రప్రదేశ్‌కే అవమానకరం" అన్నారు.

ఈ విషయాన్ని గురించి ఒక విలేఖరి వివరించడానికిప్రయత్నించగా ముఖ్యమంత్రిఅడ్డువచ్చి "వారి ఉద్దేశం ఏమిటో మీకూ తెలుసు, నాకూ తెలుసు!"—అని అన్నారు.

ప్రశ్న:మీ సహచరులే కొందరు మిమ్మల్ని విమర్శిస్తూ, బహిరంగంగానే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది మీ దృష్టికివచ్చిందా?

సమాధానం:అవును. ఆసంగతి నాకుతెలుసు. వస్తుముఖాముఖిచూడలేనివారు రాజీనామా ఇవ్వవచ్చు. వారు అనుసరించదగు సరియైనమార్గం అదే.

ప్రశ్న:మరి, వారు రాజీనామా ఇవ్వకుండా ఉండి, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా పనిచేస్తూవుంటే అప్పుడు మీరేం చేస్తారు?

సమాధానం: ఆవిషయాన్ని యోచిస్తాను.

మంత్రుల పోర్టు ఫోలియోలమార్పిడిని గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకుసమాధానం ఇస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వారిని నిరోధించే నిమిత్తం ఈ చర్య తీసుకున్నామని, ఇందులో పరిపాలనా సంబంధమైన కారణాలు కూడా కలవని తెలియజేశారు. మంత్రులు చేస్తున్న 'అవకతవకలను'గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు.

విద్రోహులచర్యల అణచివేతకు ట్రిబ్యునల్స్

విద్రోహ చర్యలకు ఒడిగట్టుతూ ఆహాయక ప్రజలను పొట్టనపెట్టుకుంటున్న వారి విషయంలో తగు విధంగా వ్యవహరించే నిమిత్తము ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనితాను సూచించినట్లు ముఖ్యమంత్రితెలియజేశారు. ఈ విషయంలో శిక్ష తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఆంధ్ర నుండి ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని సంపిణీ చేసే విషయం, రాష్ట్రంలోకొరత సూచించాను, ఇబ్బందులమాటించాను, తరవాత పరిశీలించగలమని ఆయన అన్నారు.

ఆంధ్ర వ్యవహారాలలో ప్రధానిమంత్రి, కాంగ్రెసు అధ్యక్షుడు కూడా తనను పూర్తిగా బలపరుస్తున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు. కాంగ్రెసు కార్యవర్గంలోని ప్రముఖ సభ్యులను కూడా తాను వేరువేరుగా కలుసుకున్నట్లు ఆయన చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డి—శ్రీ సంజీవయ్యప్రభృతులు, దానిని బలపరచేవారివల్లతన వ్యతిరేకతైతిని ముఖ్యమంత్రి బాహాటంగా వ్యక్తం చేయటం ఇదే మొదటిసారి కావడంతో, శ్రీ బ్రహ్మానందరెడ్డి అనుయాయులు అత్యంత ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించారు.

ప్రదేశ్ ఎన్నికల సంఘంలో బలాబలాలను గురించిన మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి "నాకు బలంలేకపోతే, లెజిస్లేచర్ పార్టీలోను, కాంగ్రెసు సంస్థలోను నాకు పెద్ద మెజారిటీ లేకపోతే, నేను ఇక్కడ ఉండను మెజారగదు. ఎవరికిమెజారిటీ ఉన్నదో త్వరలోనే తెలిసిపోతుంది" అని స్పష్టంచేశారు.

పత్రికా విలేఖరులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తన అనుయాయులను కలుసుకున్నారు. ఢిల్లీలో చక్కనివిజయం సాధించినందుకు ఆయన అనుయాయులు ఆయనను అభినందించారు.

బ్రిటిష్ ఆర్థికమంత్రి రాజీనామా ఉపసంహరణ

లండన్, జూలై 21:— బ్రిటన్‌లో ఏర్పడిన ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికై ప్రధాని విల్సన్ ప్రభుత్వ వ్యయాన్ని వీలయినంత తగ్గించి పొదుపును పాటించడానికి గట్టి చర్యలు తీసుకున్న ఫలితంగా బ్రిటన్ ఆర్థిక వ్యవహారాలమంత్రి శ్రీ జార్జిబ్రౌన్, దాదాపు రాజీనామా చేసేటంతటి పరిస్థితి ఏర్పడింది. ఇట్టి పరిస్థితులలో తాను తీసుకుంటున్న చర్యలు విదేశాల ప్రోద్బలం లభించగలదేమోనని శ్రీ విల్సన్ నిరీక్షిస్తున్నారు.

ఆర్థిక వ్యవహారాలమంత్రి శ్రీ బ్రౌన్ నిన్న అర్ధరాత్రి ఒక ప్రకటన చేస్తూ, పార్టీ సమైక్యత దృష్ట్యా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజీనామాను ఉపసంహరించుకోవలసిందిగా శ్రీ విల్సన్ తనను కోరారని తెలియజేశారు.

"అన్ని విధాలా బ్రిటన్‌ను సుప్రతిష్ఠం చేయడమే నా అభిమతం" అన్నారు శ్రీ బ్రౌన్.

రాజీనామాను ఉపసంహరించుకుని మంత్రివర్గంలో ఉండడానికే ఆయన నిర్ణయించుకున్నందున అధికారంలోఉన్న లేబరు పార్టీలో చీలికలువచ్చే ప్రమాదం తప్పిపోయింది.

శ్రీ బ్రౌన్ నిర్ణయాన్ని బట్టి ఆయన శ్రీ విల్సన్ ఆర్థిక విధానాలను సమర్థించినట్లేనని ప్రభుత్వ వర్గాలవారు అన్నారు.

లండన్, జూలై 21 :— సోవియట్ యూనియన్ పై మానికదళాన్ని ఉత్తరవియత్నాం వినియోగించుకునే వీలు కల్పించవలసిందని ప్రఖ్యాతతత్త్వవేత్త లార్డ్ బెర్ట్రండ్‌రస్సెల్ గతరాత్రి రష్యాకు విజ్ఞప్తి చేశారు.

సెప్టెంబరులోగా ఇండియాకు 3 లక్షల టన్నుల గోధుమ విక్రయం

—అమెరికా అంగీకారం

వాషింగ్టన్, జూలై 22 :— అమెరికా నుంచి సుమారు రెండుకోట్ల అరవై లక్షల డాలర్ల విలువమేరకు ఇప్పుడు అమలులో వున్న శాంతిపరిరక్షణకు ఆహారం పద్ధతియి పథకంప్రకారంగా ఇండియా గోధుమ కొనడానికి అమెరికన్ వ్యవసాయశాఖ నిన్న అనుమతించింది.

ఈ అనుమతిప్రకారంగా ఇండియా ఈ ఏడు జులై 25 వ తేదీకి సెప్టెంబరు 25 వ తేదీకి మధ్య 3,00,000 మెట్రిక్ టన్నుల గోధుమను ఇండియా ఖరీదు చేయగలుగుతుంది.

వర్ధమానదేశాలకు సహాయం

వాషింగ్టన్, జూలై 22 :— వెనుకబడిన దేశాలలో జనాభా హెచ్చి, ఆహారోత్పత్తి తగ్గడంమూలంగా క్లిష్టపరిస్థితి ఏర్పడిందని వివరిస్తూ, ఆర్థిక సహకారాభివృద్ధి సంస్థ నిన్న రాత్రి ఒక తీర్మానం ఆమోదించింది.

సంస్థలో సభ్యత్వం కల రాజ్యాలు సహాయమందజేయునట్టి దేశాలు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్య మీయవలసినదిగా కోరాలని సూచించింది.

సహాయమిచ్చే దేశాలు వర్ధమాన దేశాలలో వ్యవసాయాభివృద్ధికి దోహదమిచ్చే పెట్టుబడి, సాంకేతిక సహాయం చెయ్యదగునికూడా సూచించింది.

ఈ సమావేశానికి ప్రెసిడెంట్ జాన్సన్ ఒక సందేశాన్ని అందజేస్తూ, సంస్థ చేసిన నిర్ణయాల పట్ల హర్షం వెలిబుచ్చారు.

"ప్రపంచంలోని మూడింట రెండువంతుల జనాభా క్షుద్బాధాపీడితమై ఉన్నది. మనం అందరం కలిసి కృషిచెయ్యకపోతే క్షామ పరిస్థితి ఏర్పడగలదు" అని ఆయన అన్నారు.

సంపన్నదేశాలు వర్ధమాన దేశాలతో క్షుధార్త నిర్మూలన సమర నిర్వహణలో చేతులు కలుపుతున్నవని, ఈ సందర్భంలో అమెరికా పూర్తిగా సహాయం చేయగలదని కూడా శ్రీ జాన్సన్ అన్నారు.

తిరుపతిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

తిరుపతి, జూలై 22:— పబ్లిక్‌సర్వీస్ కమిషన్‌మొదటి రెండు గ్రూపుల పరీక్షలను తిరుపతిలో నిర్వహించాలని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగ సమాచారసంస్థకు చెందిన సహాయసంఘం బుధవారంనాడు రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.

స్టేట్ బ్యాంక్, జీవిత బీమాసంస్థలు నిర్వహించేపరీక్షలు వ్రాయడానికిదాదాపు50—60 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు మద్రాసో, హైదరాబాదోవెళ్ళవలసివస్తుందని, ఆ పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తే ఇబ్బందులుండవని ఆ సంఘం అన్నది.

విద్యార్థులకు తిరికవేళలలో ఉపాధికల్పనకు ఈ సంఘం చెక్కు సూచనలనుపరిశీలిస్తున్నది.

బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం, లేబొరేటరీ, ఇంకా వివిధ శాఖలలోవిద్యార్థులకు పనిచూపించే పథకాన్ని ఆ విశ్వవిద్యాలయంఆమోదించిన సంగతిని ఈ సంఘం ప్రస్తావించింది. విద్యార్థులకు సెలవుదినాలలో ఉద్యోగాలు కల్పించే పథకాన్ని కూడా పీరు పరిశీలించారు.

సమావేశానికి ప్రైస్—చాన్సలర్ కమిటీఅధ్యక్షుడైన డాక్టర్ వి. సి. రామారావు అధ్యక్షత వహించారు.

ఎంప్లాయిమెంట్ ఆఫీసరు శ్రీ కె. సి. నారాయణ్ విద్యార్థుల ఉద్యోగవిధానంపై సాగిన ప్రాథమిక సర్వే గురించి వివరించారు.

డాక్టర్ యస్. సుబ్బరామయ్య వందన సమర్పణ చేశారు.

శ్రీ కె.వి. గోపాలస్వామి

విజయవాడ, జూలై 22 :— అంతర్జాతీయ లయన్సు జిల్లా 304 గవర్నరు శ్రీ కె. వి. గోపాలస్వామి ఈ నెల 24న ఇక్కడకు వస్తున్నారు.

150మంది గని కార్మికుల రక్షణ

మౌంటికోక్, పెన్సిల్వేనియా, జూలై 22:— నిన్న యిక్కడ ప్రేలుడు సంభవించిన ఒక మందు గనిలో చిక్కుబడ్డ 150మంది కార్మికులు సురక్షితంగా బయటకు గొనిరాబడ్డారు.

ప్రధాని గుజరాత్ పర్యటన

అహమ్మదాబాద్, జూలై 22:— ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఆగస్టు ఆఖరి వారంలోగా వి, సెప్టెంబరు ఆరంభంలోగాని గుజరాత్‌లో పర్యటిస్తారు.

కొసిగిన్ పాక్ యాత్ర

న్యూఢిల్లీ, జూలై 22:— రష్యా కొసిగిన్ రాబోయే శిశిర ఋతువులో పాకిస్తాన్ రావచ్చునని కొత్తసమాచారాలు తెలియజేస్తున్నాయి. అయూబ్‌ఖాన్‌కు కూడా అనుకూలంగా తేదీకోసం మాస్కో రావల్పిండిమధ్య దింపులు జరుగుతున్నాయి. చైనా సహాయం పెరుక్కుండేటట్లు చేయడంకోసం పాకిస్తాన్‌లోని ముఖ్య కార్యక్రమాలకు ధనసహాయం చేయడమే కొసిగిన్ రాకలోగల అంతర్యమని అన్నారు.

తమ సంచవర్ష ప్రణాళిక విషయం సంప్రదింపులు జరపడానికి పాకిస్తాన్ బారవర్గం ఒకటి యిప్పుడు రష్యాలో ఉన్నది.

అంగోలా సరిహద్దు జాంబియా సైనికాధికారుల పర్యటన

సరిహద్దు గ్రామంపై పోర్చుగీసు దాడుల దృష్ట్యా

లుసాకా, జూలై 21:— జాంబియా సరిహద్దు గ్రామంపై పోర్చుగీసు విమానాలు బాంబులు కురిపించినట్టు వార్తలు ప్రెసిడెంట్ కెనెత్ కువాండా నేడు పరిస్థితిని పరిశీలించే నిమిత్తం సైనికులను, ప్రభుత్వాధికారులను పంపించారు. పోర్చుగీసు అంగోలా సరిహద్దును ఉన్న ఈ గ్రామానికి ఈ అధికారులు బయలుదేరబోతున్న సమయంలో పోర్చుగీసు ప్రభుత్వం లిస్బన్‌నుంచి ఒక ప్రకటన చేస్తూ, ఈ బాంబుదాడుల విషయం మాత్రం నిజంకాదని ఖండించింది.

వాషింగ్టన్, జూలై 22 :— వియత్నాంపై థాయిలెండు ప్రభుత్వం ప్రెసిడెంట్ జాన్సన్‌కు నిన్న ఒక లేఖవని వైట్ హౌస్ ప్రకటించింది.

గ్రహబలం

24-7-66 ఆదివారం

మేషం:ఉద్యోగంలో నూతన వ్యాపారారంభమునకు స్వల్పకాలనాది మార్పులకు,దీర్ఘవ్యాధులచికిత్సకు మంచిది. సాయంత్రం: అధికారుల కిష్టింపుటకు సహాయమపేక్షించుటకు కూలం.

వృషభం:ప్రయత్నాలు, ప్రయోజనాలులాభమవుతవి. వృత్తికి సంబంధించిన ప్రోత్సాహ ప్రయోజనములు తవి. గృహమందు శుభ సంతోషము నెరవేరుతవి.

మిథునం:మీ ఆలోచనలు, మీ ప్రయత్నములు అన్ని సాయంకాలానికి సవ్యంగా దారితీసే కార్యరంగంలో జయము, లాభము కూరుతవి. ఏదో విధముగు డబ్బు అవసరములు గడుస్తవి.

కర్కాటకం:బుద్ధిబలంతో, వ్యావహారిక రంగంలో కొంత ప్రయోజనం సాధించే అవసరములకు తగిన ద్రవ్యం, సహానాలతో ఆదుకొనే స్నేహం లభిస్తాయి.

సింహం:వ్యావహారిక సమస్యలు వృత్తికి సంబంధించిన పనులలో తృప్తిలో అనుకూలించే దినం కాదు. కలహాలు, ఖర్చులు సంభవిస్తవి.

కన్య:ఆరంభంలో కొంత శ్రమ చివరకు యత్న కార్యములన్నీ సఫలమగుతవి. ఆప్రయత్నం బంధుమిత్రుల ఆదరణ, సుఖం, నలభిస్తవి.

తుల:ధనసంబంధంగా అయినవారితో భేదాలురావచ్చు. తొందరపడవద్దు. వ్యాపార సంబంధమైన పనులలో అనుకూలత లభించదు. శ్రమ, ధనవ్యయం సంభవిస్తవి.

వృశ్చికం:ఆటంకాలు తొలగి మీ ఆలోచనా మార్గం, అవసరములకు కావలసిన వ్యవహారానుకూలం లభిస్తవి. బంధుమిత్రులతో శుభ సంతోష కార్యక్రమ సుఖంగా కాలం సాగిపోతుంది.

ధనుస్సు:అంతగా అనుకూలించే దినం కాదు. ఇతరులను నమ్మిన విషయాలలో నష్టపడతారు. కుటుంబ ఖర్చులు హెచ్చు. ఏదో విధంగా సమర్థించుకో కల్గు.

మకరం:విశేష శ్రమ లేకుండానే సిద్ధిస్తుంది. అన్ని విధాలా సహాయపడు స్నేహితులు లభిస్తారు. యత్న ధనలాభం సమకూరుతుంది. వ్యవహారంలో ప్రకాశాభివృద్ధిని సాధిస్తారు.

కుంభం:కాలం కలిసివస్తుంది. పనులు, ప్రయత్నాలు జయప్రదంగా నెరవేరుతవి. వ్యవహారరంగంలో జాపి కొంత ప్రయోజనం సాధిస్తారు. సాటివారిలో గౌరవం, ఘనత.

మీనం:ముందు ఆశ కనుపించినంతగా ఉత్సాహమైన ఫలితం సమకూరదు. మగు డబ్బు సమయంలో చేతికందక చిక్కుతుంది. దైవ కార్యాలు నెరవేరును. తీర్థయాత్రాఫలసిద్ధులు సమకూరును.

మీనం:మూడవ సమ్మకాలతో మోసపోయే కాశాలున్నవి. ఉన్న డబ్బు ముందుగా కండి. గుణవంతులుగాని స్నేహాల్ని, వ్యవహారాల్ని, అశాంతికి తావులేకుండా.

గిరీశం



'సమైక్యంగా కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడండి' శ్రీ కామరాజ్ విజ్ఞప్తి

మాస్కోకు ప్రయాణం : పాలంలో ఘనమైన వీడ్కోలు

[ఆంధ్రపత్రిక ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 22:— కాంగ్రెస్ సంస్థ గౌరవ ప్రతిష్ఠలను, మానమర్యాదలను కాపాడవలసినదని, క్రమశిక్షణతో వ్యవహరించవలసినదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ నేడు కాంగ్రెస్ వాదులకు విజ్ఞప్తి చేశారు.

దేశం ఈనాడు అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ ఇబ్బందులను అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు స్వప్రయోజనాలను సాధించుకోడానికి ప్రయత్నిస్తున్నవని ఆయన హెచ్చరించారు.

నేడు ఇక్కడ నుంచి సోవియట్ యూనియన్‌లో పర్యటనకై బయలుదేరి వెళ్లేముందు శ్రీ కామరాజ్ కాంగ్రెస్ వాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విధంగా హితబోధ చేశారు.

"రానున్న పార్లమెంటు సమావేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై, ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నవి. కనుక ఈ సందర్భంలో కాంగ్రెసువారంతా సమైక్యంగా ఒక్క త్రాటిపై నిలువబడి రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయిలోను ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరచడం అవసరం. కాంగ్రెసువారందరి విద్యుక్తధర్మం ఇది." అని శ్రీ కామరాజ్ ఉద్ఘాటించారు.

పరిపాలనావ్యవహారాలలో అభిప్రాయభేదాలు అనునవి ఏర్పడుతూ ఉంటాయని, ప్రజాస్వామిక పద్ధతిలో చర్చల ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చునని ఆయన అన్నారు.

"దేశ క్షేమం కోసం, జాతిక్షేమం కోసం పార్టీలో సమైక్యతను కాపాడడం ఎంతైనా అవసరం", అన్నారు శ్రీ కామరాజ్.

ప్రయాణం

న్యూఢిల్లీ, జూలై 22:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ సోవియెట్ యూనియన్‌లోను, కొన్ని తూర్పు యూరోపియన్ దేశాలలోను మూడు వారాలపాటు పర్యటించేనిమిత్తం నేటి ఉదయం 10 గంటలకు భారత విమానదళానికి చెందిన ఒక విమానంలో ఇక్కడనుంచి మాస్కోకు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంలో వేలాది ప్రజలు ప్రేమ సంతోషపూరిత హృదయాలతో ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇచ్చారు.

శ్రీ కామరాజ్ విమానంలో ఎక్కి నిలుచుని చెయ్యి ఊపుతూ వెళ్లివస్తానని చెప్పి సెలవు పుచ్చుకుంటున్నప్పుడు ప్రజలు 'కామరాజ్ జిందాబాద్'—అంటూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.

శ్రీ కామరాజ్ నేడు విదేశ పర్యటనకై వెళుతుండగా ప్రజలు యిచ్చిన వీడ్కోలు చిరస్మరణీయమైనది. ఆయన బయలుదేరి వెళ్ళడానికి ముందుగానే వేలాది ప్రజలు విమానాశ్రయంవద్ద పోగైనారు. శ్రీ కామరాజ్ కారులో అక్కడికిరాగానే జనసమూహం ఆయన కారును చుట్టుముట్టింది. బందోబస్తు ఏర్పాట్లవలన ప్రయోజనం లేకపోయింది. ప్రజలు కరచాలనం చేయడానికో, పూలమాలలు వేయడానికో శ్రీ కామరాజును చుట్టుముట్టివేశారు. ఆయన బయలుదేరవలసిన విమానం 20 నిముషాలు ఆలస్యం అయింది. శ్రీ కామరాజు వెంట, మద్రాసుమంత్రి శ్రీ ఆర్. వెంకటరామన్‌కూడా ఉన్నారు. ప్రజలు ప్రవాహంలావచ్చి పడడం చూచి, విమానాశ్రయ అధికారులు, ప్రముఖులు కూచునే గదిలోకివెళ్ళి విశ్రాంతి తీసుకోవలసినదిగా శ్రీ కామరాజును కోరారు.

రష్యన్ రాయబారి, తూర్పు యూరోపియన్ దేశాల దౌత్య ప్రతినిధులు శ్రీ కామరాజుకు వీడ్కోలు యివ్వడానికి అక్కడికి వచ్చారు. శ్రీ నందా, శ్రీ స్వరణ్‌సింగ్, శ్రీ ఎస్. కె. పాటిల్, శ్రీ సి. సుబ్రహ్మణ్యం, శ్రీ అశోక్ మెహతాలతో సహా కేంద్ర మంత్రులు ఎ. ఐ. సి. సి. సిబ్బంది, పి. సి. సి. అధ్యక్షులు ఆయనను కలుసుకున్నారు. ఆయన కూచున్న గది జనంతో క్రిక్కిరిసిపోవడంచేత కొందరు మంత్రులు, ప్రధాన ద్వారంగుండా లోపలికి వెళ్ళడానికి వీలులేక స్నానాలగదిలోనుంచి ప్రవేశించి వెళ్ళవలసివచ్చింది. శ్రీ టి. టి. కృష్ణమాచారి, మద్రాసుకుచెందిన రాజకీయ ప్రముఖులు, పార్లమెంటు సభ్యులు శ్రీ కామరాజుకు పుష్పమాలలువేసి శ్రీ కామరాజు విదేశ పర్యటన జయప్రదంకావలెనికోరుతూవీడ్కోలు చెప్పారు. ఇంతమంది ప్రజలు, ప్రముఖులు తనకు యిచ్చిన ఘనమైన వీడ్కోలుకు శ్రీ కామరాజు ముగ్ధులైపోయి, ఆనందాతిరేకంతో మాట్లాడలేక నిశ్శబ్దంగా అలాగే కూర్చుండిపోయారు.

శ్రీ కామరాజు విమానం ఎక్కి ద్వారం వద్ద నిలుచుని ఉన్నప్పుడు ప్రజాసమూహం లోనుంచి 'శ్రీ కామరాజు జిందాబాద్! ఇండో—సోవియెట్ మైత్రి వర్ధిల్లాలి!'—అనే నినాదాలు దిక్కులు పిక్కటిల్లినవి.

ఈ ఘనమైన వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి లేకపోవడం ఒక్కటే కొరతగా కనుపించింది. ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకొంటున్న శ్రీమతి ఇందిరాగాంధి, తమ శుభకాంక్షలు తెలుపుతూ శ్రీ కామరాజుకు ఒక సందేశం అందజేశారు. శ్రీ కామరాజుకు వీడ్కోలు యిచ్చే నిమిత్తం తిరుమలపతిరుపతిలాంటి కాంగ్రెసు నాయకులు పలువురు వేర్వేరు చోట్లనుంచి పనికట్టుకుని ఢిల్లీకి వచ్చారు.

శ్రీ కామరాజు సెలవుతీసుకుని విమానంలో ఎక్కేముందు అనేకమంది స్త్రీలు, పురుషులు, ప్రముఖ నాయకులు పుష్పహారాలతో ఆయనను ముంచెత్తారు.

అబ్దుల్లా విడుదల ప్రసక్తి లేదు: సాదిక్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 21:— భారత యూనియన్‌లో కాశ్మీర్ విలీనీకరణకు సంబంధించిన మౌలికసమస్యపై షేక్ అబ్దుల్లా వైఖరిలో మార్పు వస్తేనేతప్ప ఆయన విడుదలను గురించి ఆలోచించడం అవివేకమే అవుతుందని కాశ్మీర్ ప్రధాని శ్రీ జి. ఎమ్. సాదిక్ నేడు ఇక్కడ పత్రికావిలేఖరులతో అన్నారు.

రష్యన్ భాషలో సంచిక

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రష్యన్‌భాషాసంఘంవారిచే ప్రకటన

హైదరాబాదు, జూలై 22:— ఉస్మానియా విశ్వవిద్యాలయ రష్యన్ భాషాసంఘంవారు రష్యన్ భాషలో ఒక సంచికను ప్రకటించారు. భారతదేశంలో యింతవరకు ఏ యితర విశ్వవిద్యాలయ సంఘము యిట్టి సంచికను ప్రకటించలేదు.

ఈ సంఘం కేవలం విద్యార్థుల సంఘం మాత్రమే కాదు. ఇందులో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రజ్ఞులు పెక్కుమంది సభ్యులుగా ఉన్నారు.

ఈ సంస్థ వార్షికోత్సవం 23 వ తేదీన విశ్వవిద్యాలయ మహిళాకళాశాలలో జరుగుతుంది. శ్రీ ఎస్. భగవాన్‌దాస్ అధ్యక్షత వహిస్తారు. శ్రీ ఎస్. రామేశన్ ప్రారంభిస్తారు.

పాకిస్తాన్‌కు బియ్యం దొంగ రవాణా

రు 17 వేల విలువచేసే సరుకులు స్వాధీనం

రాజకోట్, జూలై 22:— పాకిస్తాన్‌కు దొంగతనంగా రవాణాచేయడానికి ఉద్దేశించబడిన రు. 17 వేల విలువచేసే ఆహారధాన్యాలు, ఇతర అత్యవసర వస్తువులను పలాన్—పాకిస్తాన్ సరిహద్దులలోగల ఖెవతా గ్రామంలో ఒక వర్తకుని వద్దనుంచి రాజకోట్ రేంజర్ దళం డిప్యూటి పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ జె. కె. సేన్ స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దుల కిరువైపులనుంచి ప్రతినిత్యం జరిగే దొంగరవాణాను సూచించే రహస్య ఎక్కౌంటు పుస్తకాలను కూడా ఈ సందర్భంలో కనుగొన్నారు.

ఈ కేసును పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు.

రేవు కార్మికుల సమ్మె నోటీసు ఉపసంహరణ

న్యూఢిల్లీ, జూలై 23:—అఖిలభారత రేవు కార్మికుల ఫెడరేషన్ కార్యవర్గం సమావేశం 24 నుండి ప్రారంభంకానున్న సమ్మెను ఉపసంహరించుకొనుటకు నిర్ణయించింది.

అయితే ప్రభుత్వ ప్రతిపాదనలు వ్రాతపూర్వకంగా అందిన తరువాతనే సమ్మె ఉపసంహరణ అధికారరీత్యా ప్రకటించబడగలదని రేవుకార్మికుల సంఘం ప్రతినిధిఒకరు తెలియజేశారు.

తమ కోర్కెలవిషయంలో కేంద్రకార్మిక మంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్, రవాణామంత్రి శ్రీ సంజీవరెడ్డి హామీయిచ్చిన అనంతరం సమ్మెను ఉపసంహరణకు కమిషన్ నిశ్చయించారు.

ఒక దశాబ్దంగా కుర్చీలో కునికిపాట్లు

పాటియాలా, జూలై 22:— విద్యాసాగరచూడామణి అనే ఒక ఆయుర్వేద వైద్యుడు పది సంవత్సరాలనుంచి, పక్కా, పరుపూ ఏవీ ఉపయోగించకుండా, ఆఫీసు కుర్చీలోనే కునికిపాట్లుపడుతున్నాడు. కొద్దిరోజుల క్రింద ఆయనకు టైఫాయిడ్ వచ్చింది. అయినా ఆయన ఆ కుర్చీలో అలాగే కాలంగడిపాడు.

దీనివల్ల తన మనస్తత్వంలోగాని, శరీరతత్వంలోగాని ఎలాంటి మార్పు రాలేదంటాడాయన. వయస్సు 50 వత్సరాలు.

సీసాలలో పాల సరఫరా

అక్టోబరునుండి జంట నగరాలలో ఏర్పాటు

హైదరాబాద్, జూలై 22:—రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన నిర్వహింపబడుతున్న సమగ్రపాలసరఫరా ప్రాజెక్టువారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలోని పాలవినియోగదారులందరికీ మరి మూడు సంవత్సరాలలో పాలను సీసాలలో సరఫరా చేయగలరు.

పాలకమిషనర్, ఆహార వ్యవసాయశాఖఅదనపు కార్యదర్శి శ్రీ పి. ప్రభాకరరావునేడు 'ఆంధ్రప్రభ' విలేఖరితో మాట్లాడుతూ రు. 4.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్, విజయవాడలను కలిపే సమగ్రపాలసరఫరా ప్రాజెక్టు అక్టోబరులో పనిచేయగలదని తెలిపారు.

జంటనగరాలలో గల వినియోగదార్లకు రోజుకు 2 లక్షల లీటర్లపాలు అవసరంకాగా, ప్రస్తుతం 12,000 లీటర్లు మాత్రమేసరఫరా చేయబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు అక్టోబరులో పనిచేస్తే వినియోగదార్లకు 25,000 లీటర్లు సరఫరా చేయబడగలవనీ, మూడు సంవత్సరాలలో సరఫరాశక్తి 50,000 లీటర్లకు పెరగగలదని వెల్లడించారు.

లాలాపేటలోని ఫ్యాక్టరీతోపాటు అక్టోబరులో సీసాలలో పాలసరఫరా పద్ధతి ప్రవేశపెట్టబడగలదన్నారు. పరిశుభ్రంగా పాలను అందజేయడానికి, కల్తీకి ఎట్టిఆస్కారంలేకుండా చేయడానికి ఈ పద్ధతిద్వారా వీలవుతుంది. బొంబాయి ఆరే మిల్క్ ప్రాజెక్టులోవలె సీసాలను యంత్రాలద్వారా పాలతో నింపి, మూత బిగించడం జరుగుతుంది. ఒకొక్కసీసాలో అరలీటరు పాలు పడతాయి.

కొమ్మూరుప్రాంతంలో భూమికి పెద్ద బీటలు

కొమ్మూరు, జూలై 22:— బాపట్ల తాలూకా, కొమ్మూరు గ్రామ సమీపంలో భూమి తీవ్రంగా బీటలు పడిన ఫలితంగా ప్రజలు భీతావహులై వున్నారు. ఈనెల 17 వ తేదీ రాత్రి దాదాపు 11 గంటలకు కొమ్మూరునుండి పెద్దివారిపాలెం, గార్లపాడు వెళ్లే మార్గ మధ్యంలో భూమి ప్రకంపించింది. ఉత్తరదక్షిణాలుగా దాదాపు రెండుగజాల వెడల్పు వర్తులాకారంగా భూమి తీవ్రంగా బీటలువారింది. బీటలు ఎంత లోతున వున్నవో తెలుసుకోడానికి గడలు వేసినా అందడంలేదు. దీనికి కారణం యేమిటో ఎవరికీ తెలియడంలేదు. కారణాలు కనిపెట్టడానికి వెన్వెంటనే తగిన చర్య తీసుకొనవలసినదిగా శ్రీ అనంత వెంకట కృష్ణారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్, జూలై 22:— కల్తీపాలు అమ్మాడన్న ఆరోపణపై సుధాకరరెడ్డి, బాలరెడ్డి అనేవారికి సిటీ మేజిస్ట్రేటు శ్రీమతి డి. మంగళమ్మ ఒక్కొక్కరికి 75 రూపాయలు జరిమానా విధించారు. నిందితులందరు బోరంపేట గ్రామస్థులు.

ముఖ్యమంత్రుల ఉదాసీనతే ఆహారసమస్యకు అవరోధం

ఫుడ్‌కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీ పాయ్ ఉద్ఘాటన

[మన విలేఖరి] అహమ్మదాబాద్, జూలై 22:— ఆహార క్లిష్ట పరిస్థితిలో ఏర్పడిన ఆవశ్యకతాభావాన్ని చాలామంది ముఖ్యమంత్రులు అవగాహన చేసుకోలేకపోయారు. వీరి ఉదాసీన భావమే వ్యవసాయ రంగంలో నేడు ఏర్పడిన స్తబ్దతకు కారణం — అని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చెయిర్‌మన్ శ్రీ టి. ఏ. పాయ్ అన్నారు.

అహమ్మదాబాదులో సిండికేటు శాఖ ప్రారంభోత్సవ సమయంలో పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ, శ్రీ పాయ్ ఇలాగాఅన్నారు—

వ్యవసాయదారులకూ, మధ్యతరగతి వ్యాపారస్తులకూ, ఆర్థిక సహాయం చెయ్యడం విషయంలో భారతదేశంలోగల పెద్ద బ్యాంకులు నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకోలేక పోతున్నాయి.

శ్రీ పాయ్ సిండికేటు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు. ఆయనకుగల అనుభవాన్ని, ముఖ్యంగా గ్రామ ప్రాంతాలతో గల సంబంధాన్ని పురస్కరించుకుని ఆయన ఇలా అన్నారు—

"పెద్ద పెద్దబ్యాంకులవద్దనుంచిఅప్పుతీసుకునే వ్యాపార సంస్థలలో కన్న మన రైతులలోనే అప్పులు ఇవ్వతగ్గ నిజాయితీ, యోగ్యతా వున్నాయి.

రైతులు తాము తీసుకున్న రుణాలను వ్యవసాయానికి వాడకుండా ఇతరత్రా వాడుతున్నారనే మనుకున్న ఎంతమాత్రం నిజం కాదు. మాబ్యాంకు దక్షిణ కెనరాలో జిల్లాస్థాయి కార్యక్రమాలు చాలా తలపెట్టింది. రైతులకు రుణాలు యివ్వడమే కాదు, వారికి సాంకేతిక సహాయం, సలహాలు కూడా అందచేస్తుంది. ఉదాహరణకు ఏ తరగతి భూమికి ఎలాంటి ఎరువులు వాడాలి అనేదికూడా సలహా యివ్వడం జరుగుతుంది.

వ్యవసాయశాఖలోని ఉద్యోగుల్లా ఇలాంటి సలహాలు అందివ్వడం లేదు. అందువల్ల బ్యాంక్ ఈ పనికి పూనుకోవలసి వచ్చింది. బ్యాంకులు భూగోళరీత్యా విస్తరించడ మొక్కటే చూడకూడదు. నైతిక ప్రాకారం కూడా అలవరచుకోవాలి. అంటే మధ్యతరగతి ప్రజలకూ, బీద వారికి కూడా బ్యాంకుల ప్రయోజనాలు లభ్యంకావాలి. అలాంటివారికి అప్పు లివ్వడం, హామీ ద్వారా వారు నిల్వచేసిన సొమ్మును భద్రపరచడం, బ్యాంకుల విధి.

మా బ్యాంకు మధ్యతరగతి ఏర్పాటుకు నిజాయితీపై ఆధారపడి అప్పు లిస్తుంది. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు అందినాయి. 'పిగ్మీ డిపాజిట్ల స్కీము' కూడా మా బ్యాంకు అమలు జరుపుతూంది. ప్రతియింటికీ వెళ్ళి రోజుకు పావలా చొప్పున బ్యాంకు సిబ్బంది వసూలు చేస్తూంది. కొన్ని కొన్ని బ్రాంచిలలో పూర్తిగా స్త్రీలే నియమింపబడ్డారు. వారు పరిపాలన చక్కగా నిర్వహిస్తున్నారు.

ఢిల్లీలో స్థాపించిన సూపర్ మార్కెట్ విషయం ప్రస్తావిస్తూ, అర్థరహితంగా పెరిగిపోతున్న ధరల నరికట్టడానికి ఇవి చాలావరకు ఉపయోగిస్తాయి. మాబ్యాంకు కూడా ఢిల్లీలో సూపర్ మార్కెట్లుకు పెట్టుబడి పెట్టింది. ఎవరైనా ప్రయివేటు రంగంలో సూపర్ మార్కెట్లు పెడితే మా బ్యాంకు ధనసహాయం చేస్తుంది—అన్నారు శ్రీ పాయ్.

యు.పి. అసెంబ్లీకి అమెరికా విలేఖరి క్షమాపణ

లక్నో, జూలై 21:— ఉత్తరప్రదేశ్ శాసనసభ పత్రికావిలేఖరులగ్యాలరీనుంచి ఫోటోలు తీస్తున్నందుకుగాను నిన్న నిర్బంధంలోకి తీసుకోబడిన ఢిల్లీలో "టైమ్", "లైఫ్" అను అమెరికన్ పత్రికల ప్రధాన విలేఖరి శ్రీ హార్విన్ హెచ్. జిమ్ నేడు సభకు నిర్నిబంధమైన క్షమాపణ తెలియజేశారు.

శ్రీ జిమ్‌కు అసెంబ్లీలో ప్రవేశం కల్పించడానికి వీలుగా అనుమతిపత్రాలకోసం ఏర్పాటు చేసిన లక్నోలోని "పయనీర్" పత్రిక అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, అమెరికన్ పత్రికల ఉత్తరప్రదేశ్ విలేఖరి అయిన శ్రీ యస్. కె. రావు కూడా అమెరికన్‌విలేఖరితోపాటు సభ యెదుట హాజరుపెట్టబడ్డారు. శ్రీ రావు కూడా నిర్నిబంధమైన క్షమాపణను తెలియజేశారు.

ఇద్దరు పత్రికావిలేఖరుల క్షమాపణలను సభవారు ఆమోదించారు.

అమెరికన్ పత్రికావిలేఖరి అక్రమంగా పత్రికా విలేఖరులగ్యాలరీలో ప్రవేశించి ఫొటోతీశారు—అనేవిషయంపై సభలో ఒకగంటసేపు చర్చ జరిగిన అనంతరం స్పీకరు ఉత్తర్వుపై మార్షల్ వారిద్దరినీ సభలో ప్రవేశపెట్టారు.

శ్రీ జిమ్ తనక్షమాపణలో ఇలా అన్నారు: "నిన్న జరిగినదానికి నేను విచారిస్తున్నాను. సభానియమములు తెలియనికారణంచేత ఆ విధంగా జరిగింది. ఏ విధంగానూ సభాగౌరవాన్ని కించపరచాలని నేను తలంచలేదు. నేను సభవారికి నాక్షమార్పణ తెలియజేస్తున్నాను."

క్షమాపణలు ఆమోదింపబడి, ఆ ఇద్దరు పత్రికావిలేఖరులు సభాభవనంనుంచి బయటకు వెళ్లిన తరువాత, కొందరుసభ్యులు సభాహక్కుల సమస్యను త్రిప్పి లేవనెత్తారు. తీవ్రమైన చర్చ జరిగిన అనంతరం, పత్రికావిలేఖరులగ్యాలరీలోకి అమెరికన్ పత్రికావిలేఖరి అక్రమంగా ప్రవేశించినవిషయంపైవాయిదాపడుతూ, స్పీకర్ శ్రీ యం. యం. వర్మ సభాహక్కులసంఘానికి నివేదించారు.

స్పీకర్, నిన్న అనుభవంలో అమెరికన్ పత్రికావిలేఖరిని ప్రశ్నించానని, ఆ సందర్భంలో ఆతడు, సభజరుగుతూవుండగా ఒక ఫోటో తీసినట్లు అంగీకరించారనీ, నేడు ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభకు తెలియజేశారు.

సభలో ఫోటోలు తీయడం అనుమతింపబడదనీ, కాగా,అతడు సభానియమములకు విరుద్ధంగానూ, సభాగౌరవానికి భంగకరంగానూ ప్రవర్తించినట్లు స్పీకర్ ఆతనికి తెలియజేశారు. ఆ పత్రికా విలేఖరి తనతప్పును గ్రహించి తనకు [స్పీకరుకు], సభవారికి వ్రాతమూలకమైన క్షమార్పణను ఇచ్చారు.

శ్రీ రావు కోరికపై ఇద్దరు పత్రికావిలేఖరులకు స్పీకర్ గ్యాలరీలో ప్రవేశానికి రెండు అనుమతిపత్రాలు ఇవ్వబడినట్లు స్పీకర్ అన్నారు.

ఇద్దరు పత్రికావిలేఖరులు ఇచ్చిన క్షమార్పణలను స్పీకర్ సభవారికి చదివి వినిపించారు. కెమెరా అనస్వాధీనంలోవున్నట్లుకూడా ఆయన అన్నారు. అమెరికన్ పత్రికావిలేఖరి ఎలాంటి ఫోటోలు తీసినదీ చూడడానికి ఆ ఫిల్మునుంచి ఫోటోలు గ్రహించబడగలవని అన్నారు.

ప్రతిపక్షాల వాకౌట్

లక్నో, జూలై 21:— లక్నోలో సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులపై జరిగిన పోలీస్ లాఠీచార్జిపై న్యాయ విచారణ జరిపించాలనీ, ప్రభుత్వోద్యోగుల కోరికలు నెరవేర్చాలనీ కోరుతున్న ఉత్తర ప్రదేశ్ శాసనసభలోని ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీనుంచి హామీ లభించనందున మొత్తం ప్రతిపక్షసభ్యులందరు శాసనసభ, సమావేశంనుంచి నేడు "వాకౌట్" జరిపారు.

తుంగభద్ర దిగువకాలువ సాగుపై పెనాల్టీ రద్దు

ముఖ్యమంత్రికి కిసాన్ నాయకుని అభినందన

హైదరాబాద్, జూలై 22:—తుంగభద్ర దిగువ కాలువ, రాజోలిబండ డివర్షన్‌స్కీము, కె. సి. కాలువ ముఖ్యగువాట్ క్రింద సాగు చేయబడిన భూములపై విధించిన పెనాల్టీలను రద్దు చేసినందుకుఆంధ్రప్రదేశ్ కిసాన్‌కాంగ్రెసు కన్వీనర్ శ్రీ పి. బాలిరెడ్డి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని అభినందిస్తూ ఒకప్రకటన చేశారు.

ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవలసిందని ముఖ్యమంత్రి ఆదేశాన్ని అమలు పరచడంలోఅక్రమాలు, అన్యాయాలుఏమైనా జరిగితే కిసాన్ కాంగ్రెసు ఆఫీసుకుతెలియజేయవలసిందని యీయనరైతులనుకోరుచున్నారు.

ఫిలింశాఖకు ప్రత్యేక ఉద్యోగి

హైదరాబాదు, జూలై 22.—[illegible]లో ఫిలిం పరిశ్రమను ప్రోత్సహించుటకోసం ప్రభుత్వం ప్రకటించిన [illegible] కార్యక్రమం [illegible]జరపడంకోసం 'ఓ.ఎస్.' ప్రత్యేక ఉద్యోగిని నియమించారు.

ఇనఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ (ప్రచార శాఖ) అసిస్టెంటు సెక్రటరీగా ఉన్న శ్రీ ఎ.ఎ. ఎ[illegible] ఈ పదవి నిర్వహిస్తారు.

సురక్షితంగా భూమిపై దిగిన రోదసీయాత్రికులు

కాలిన్స్, యంగ్‌ల అఖండవిజయం: 1968 లోనే అమెరికా చంద్రమండలాన్ని చేరే అవకాశం

కేప్ కెనెడీ, జూలై 22:— జెమిని—10 రోదసీ నౌకలో అంతరిక్షంలోకి ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ వెళ్లనంత ఎత్తుకువెళ్లి, మూడు రోజులపాటు రోదసిలో మహాద్భుతసాహసకృత్యాలుచేసిఅంతరిక్షయానంతో నూతనాధ్యాయాన్ని సృష్టించిన అమెరికన్ జంట యాత్రికులు జాన్ యంగ్, మైకెల్ కాలిన్స్ భారతీయ కాలమానం ప్రకారం నేటి తెల్లవారుఝామున 2—37 గంటలకు సురక్షితంగా భూమండలాన్ని చేరుకున్నారు.

వీరిని తీసుకెళ్ల వచ్చిన 'గాడల్కనాల్' అనే నౌకకు ఐదుమైళ్ల దూరంలో జెమిని—10 పశ్చిమ అట్లాంటిక్ సముద్రంపై సురక్షితంగా దిగింది.

ఈ జంట యాత్రికులు మూడు రోజుల అంతరిక్ష యానంలో అనేక కొత్త రికార్డులను స్థాపించారు.

వీరు భూమినుంచి ఇంతకు ముందెన్నడూ ఎవరూ వెళ్లలేనంత ఎత్తుకు 413 మైళ్ల ఎత్తుకు వెళ్లారు.

జెమిని—10 అంతరిక్ష నౌకను రెండు వేర్వేరు ఎజీనా రాకెట్లతో వారు నడిపారు.

అంతేగాక కాలిన్స్ జెమినీనుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో పయనిస్తున్న మరొక ఉపగ్రహాన్ని తాకారు. అంతరిక్షంలో పరిభ్రమించే మరొక ఉపగ్రహాన్ని తాకిన మనుష్యుడు ఆతనిదే!

కాలిన్స్ రెండుసార్లు శూన్యంలో విహరించాడు. ఒకసారి జెమిని నుంచి జెట్‌గన్ సహాయంతో, అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఎజీనా—8 రాకెట్ వరకు నడచివచ్చాడు.

అంతరిక్షంలో 70 గంటల 47 నిముషాల పాటు విహరించి, ఫ్లారిడాకు తూర్పుగా350 మైళ్ళ దూరాన సముద్రపు అలలపై తేలియాడుతున్న రోదసీ నౌకనుంచి ఈ జంట యాత్రికులుబయటకురాగానే 'గౌడల్కనాల్' నౌకలో వేలాది నావికులు సంతోషధ్వానాలతో స్వాగతం చెప్పారు.

తమకు నౌకపై స్వాగత మిచ్చిన బృందానికి జాన్ యంగ్ "నేనుమీకెన్నో విశేషాలు చెప్పాలి" అనగా, కాలిన్స్ "మమ్ములను నౌకలోకి తీసుకున్నందుకు కృతజ్ఞులం" అన్నారు.

రాత్రంతా ఆ నౌకలోనే గడిపిన పిదప వారు హెలికాప్టర్‌లో కేప్‌కెనెడీకి వస్తారు. అక్కడ డాక్టర్లు ఈ జంట యాత్రికులను పరీక్షచేసి, రోదసీయాత్రలో ఆసక్తికరంగా వారు పొందిన అనుభవాల గురించి తెలుసుకుంటారు.

ఉత్తర మెక్సికో ప్రాంతంపై నాలుగు లక్షల అడుగుల ఎత్తున జెమిని భూమండల వాతావరణంలోకి ప్రవేశించగానే, దానినుంచి ఐదు నిముషాలపాటు రేడియో సంకేతాలు ఆగిపోయినవి.

భూమికి 17 మైళ్ళ ఎత్తున ఉండగానే వారు కేప్‌కెనెడీ పైగా వెళ్లారు.

జెమిని—10 నౌకకు రక్షణగాగల అత్యధిక ఉష్ణోగ్రతగల కవచాల అధికవేడివల్ల రేడియో సంకేతాలు ఆగిపోయాయి.

ఐదు నిముషాలపిదప "మేము బాగానే వున్నా" మని వారు సంకేతం పంపారు.

జెమిని—10 నౌక పారాషూట్ సహాయంతో వారిని తీసుకు వెళ్లవచ్చిన నౌకకి ఐదుమైళ్ళ దూరాన దిగడం టెలివిజన్‌లో కనుపించింది.

మేజర్ కాలిన్స్ అంతరిక్ష యానంలో మంగళవారంనాడు జెమిని నౌకలో తనసీటుపై నిలబడి, 45 నిముషాలపాటు నడుమునుంచి మిగతా శరీరాన్ని శూన్యంలోకి పెట్టి ఫోటోలు తీశాడు.

బుధవారంనాడు గ్యాస్‌ను విడుదలచేసే ఒక పిస్తల్ ఫైరింగ్ పరికరం సహాయంతో కాలిన్స్‌శూన్యంలో 37 నిముషాలపాటువిహరించాడు. అంతేగాకలంతకుముందేరోదసిలో పరిభ్రమిస్తున్న ఎజీనా—8 ఉపగ్రహంలో రోదసిలో ఉల్కా శకలాలను సేకరించడానికి అమర్చిన ఒక శాస్త్ర పరికరాన్ని కాలిన్స్ తీసుకువచ్చి కమాండర్ యంగ్‌కు ఇచ్చాడు.

అయితే, ఈ యాత్రలో కొంచెం నిరాశ కలిగించే విషయంకూడావుంది. ఇంధనం లోపం వల్ల శూన్యంలో కాలిన్స్ నడకను 18 నిమిషాలు తగ్గించవలసివచ్చింది.

జెమిని నౌకను భూమిపైకి దింపడానికి ఫ్లైట్ యంగ్, 232 మైళ్ళ ఎత్తున రెట్రో రాకెట్లను ప్రయోగించారు.

అయితే, లోగడప్రయోగించిన జెమిని—9 నౌక కంటె, ఈ జెమిని—10 నిర్ణీత స్థలానికి రెండుమైళ్ళు ఎక్కువ దూరంలో దిగింది.

1968 లోనే చంద్రమండల యాత్ర

జెమిని—10 సాధించిన విజయంవల్ల చంద్రమండలాన్ని చేరుకునే అమెరికా కార్యక్రమంపై ముఖ్యమైన ప్రభావం వుంటుందని అమెరికా కార్యక్రమండైరెక్టర్ డాక్టర్ జార్జి మ్యుల్లర్ గతరాత్రి తెలిపారు.

అంతరిక్ష యాత్రికులు జాన్ యంగ్, మైకెల్ కాలిన్స్‌లు భూమిపై సురక్షితంగా దిగిన రెండుగంటల తర్వాత ఆయన విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ఈవిషయంచెప్పారు.

చంద్రమండలానికి మానవులను 'అపోలో' రాకెట్‌లో పంపే కార్యక్రమం ఈ సంవత్సరాంతంలో ఆరంభమవుతుందనిఆయనచెప్పారు.

అపోలో రాకెట్‌లో ముగ్గురిని పంపుతారని, 1968 ఏప్రిల్‌లోగాని, జూలైలోగాని అమెరికా ప్రథమ బృందం చంద్రమండలంపై దిగవచ్చునని ఆయన చెప్పారు.

పారిశ్రామిక వివాదం

హైదరాబాద్, జూలై 21:— ఆంధ్ర సిమెంటు కంపెనీ లిమిటెడ్ [విజయవాడ] యజమానుల కార్మికులమధ్య వచ్చిన పారిశ్రామిక వివాదాన్ని పరిష్కారం నిమిత్తం సంయుక్తలేబర్ కోర్టుకు ప్రభుత్వం నివేదించింది.

నర్తకి గృహంలో మేజిస్ట్రేట్, మేజర్ల అరెస్టు

న్యూఢిల్లీ, జూలై 21:—శతరాత్రి ఒక నాట్యకత్తె గృహంలో శాంతికి భంగకరంగా ప్రవర్తించారనే ఆరోపణపై అరెస్టుచేయబడిన ఆరుగురిలో ఒక గౌరవ మేజిస్ట్రేటు,సైన్యంలోని ఒక మేజరువున్నారు.

మేజిస్ట్రేటు వేకువజామునుంచి ప్రాతఃకాలంవరకు పోలీసుస్టేషన్‌లోగడిపిన అనంతరం ఆయనకు జామీను మంజూరుచేశారు. మేజర్‌ను సైనిక పోలీసుల స్వాధీనంలోకి మార్చారు.

ఆనాట్యకత్తె, తన సమక్షంలో మద్యంసేవించవలదని ఆ ఆరుగురికి అభ్యంతరం తెలియచేసింది. అక్కడ చేరినవారు నిరసనతోచేస్తున్న కేకలు, గస్తీలోవున్న పోలీసులను ఆకర్షించినవి.

అక్కడకువెళ్లిన పోలీసు అధికారిని, మేజిస్ట్రేటు తనను విడిచివెళ్ళకపోతే తీవ్రమైన చర్య తీసుకొనగలనని బెదిరించాడని, తన పై పోలీసు అధికారికి తెలియజేసి, ఆయనవద్దనుంచి ఉత్తర్వు తీసుకొనివెళ్ళి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రంలో "మంత్రివర్గ ప్రతిష్టంభన" అన్నదేదీ లేదు

ముఖ్యమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 21 :— ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 'ప్రతిష్టంభన' అన్నదేదీ లేదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు ఇక్కడ పత్రికా విలేఖరులతో అన్నారు.

కాంగ్రెసు అధ్యక్షునితో సంభాషణల అనంతరం శ్రీ బ్రహ్మానందరెడ్డి పత్రికా విలేఖరులతో ముచ్చటిస్తూ కేవలం పరిపాలనా ప్రయోజనాలకోసమే తన సహచర మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం జరిగిందని స్పష్టం చేశారు.

ప్రస్తుతంఏర్పడిన ఈకలతలన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ఆంధ్రమంత్రులే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ముందు అసమ్మతివర్గానికి చెందిన నాయకులు శ్రీ పి. రంగారెడ్డి, శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావుగార్లు శ్రీ కామరాజ్‌ను కలిసికొని శ్రీ బ్రహ్మానందరెడ్డిపై అనేకఆరోపణలు చేస్తూ ఒక నివేదికను అందజేశారు.

హైదరాబాద్‌లో వేరుసెనగనూనె ధర పెరుగుదల

హైదరాబాద్, జూలై 22:— ఉత్తరాది నుండి మంచిగిరాకీవున్న ఫలితంగా రాజధాని నగరంలో నూనెగింజలు, నూనెల ధరలు ఏమాత్రం తగ్గలేదు. హోల్‌సేల్ డీలర్లనుండి ఎక్కువ కొనుగోలువున్నందువల్ల వేరుసెనగ ధర తగ్గకపోగా పెరిగింది. కర్నూలు, ప్రొద్దుటూరు పట్టణాలతో అయిదులారీల వేరుసెనగ నూనె వ్యాపారం జరిగింది. క్వింటాల్ 462 రూపాయల చొప్పున ఉత్తరాది ఎగుమతి వర్తకుదారులు కొన్ని టాంకుల ఎగుమతి కొనుగోలుచేశారు.

ధరలు: వేరుసెనగ విత్తనాలు—క్వింటాల్—రు. 192. ఆముదపుగింజలు—రు. 143. వేరుసెనగ నూనె— రు. 47—50 టి. ఆముదం—10 కిలోగ్రాములు 32—25టి. వేరుసెనగనూనె ట్యాంకు— రు. 462.

ఉస్మానియా ఎం. ఏ. ఫలితాలు

HYDERABAD, July 22

Following is the provisional list of successful candidates in the examinations held in April/May.

M.A. (Previous) — Sociology
319 320 321 322 323 324 327 328 and 329.

Later: 326.

Results of the following candidates in MA (Previous) (Economics) examination held in April, which were not announced earlier, are now released:

Passed 711. Failed 763.

Entrance examination

Sanskrit: 1 2 4 5 7 8 10 12 14 17 18 19 20 21 and 339.

Telugu: 25 28 29 30 31 32 33 36 37 39 43 44 46 47 49 51 52 53 54 55 56 57 58 59 60 62 63 64 65 66 67 68 69 70 73 79 85 86 87 89 90 91 94 95 101 104 106 115 120 122 126 127 129 130 131 135 138 139 142 146 152 159 161 162 167 172 173 174 175 176 177 179 183 186 188 189 190 191 195 198 200 201 203 204 205 208 210 212 215 216 217 219 220 221 222 and 337.

Hindi 223 224 225 227 228 231 232 234 235 237 238.

Urdu: 241 242 244 245 246 249 250 251 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 268 269 271 272 277 278 279 280 281 283 284 285 286 291 340 341.

Arabic: 292 293 294 295 296 297 301 302 304 305 306 308 311 312 313 314 315 316 322 330.

Marathi: 333.

జలుబులు మరియు ఫ్లూ?

జ్ఞాపకముంచుకోండి
అనాసిన్
చాలా మంచిది
ఎందుకనగా
అది 4 విధాల
చర్య జరుపును.

ఉపశమనము: తలనొప్పి, జలుబులు మరియు ఫ్లూ,
పంటి పోటు, వొళ్లు నొప్పి, కండరముల నొప్పి
మోతాదు: పెద్దవారికి 2 బిళ్లలు, పిల్లలకు 1 బిళ్ల.
ఇది ఎంత సులభమైన విషయము!



Registered user: GEOFFREY MANNERS & COMPANY LIMITED
ASP/GM/AN 117 Te

నేలలో దొరికిన నిక్షేపం

తంగవేలు రిట్‌పిటీషనుపై మద్రాసు హైకోర్టు తీర్పు

మద్రాసు, జులై 21:— మధురై జిల్లా మేలూరుతాలూకా, 1961 మే 1వ తేదీన కళ్ళంగుడి గ్రామానికి చెందిన తంగవేలు అను కుర్రవానికి దొరికిన స్వర్ణనిక్షేపంయొక్క మొత్తం విలువలో మూడువంతులు అతని కియ్యవలసినదిగా మద్రాసు హైకోర్టువారు నేడు అందజేసినట్టుగా వచ్చిన రిట్ పిటీషన్‌పై తీర్పుయిస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

తంగవేలు అను కుర్రవాడు తన కోడిపెట్ట కోసం వెతుకుతుండగా రెండు రాళ్ళమధ్య ఉన్న సొరంగంలో ఒక కుండ కనుపించింది. అందులో 26 బంగారు వస్తువు లున్నవి. ఆ స్వర్ణనిక్షేపం అధికారులకు అప్పగించబడింది. ఆ బంగారు వస్తువులకుండ నాదని ఎవరూ అడుగలేదు. సొంతదారుడులేని ఆ బంగారాన్ని వేలంవేయగా 2,265 రూపాయలు వచ్చినవి. దానిని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచారు. తనకు దొరికిన నిక్షేపాన్ని తనకే యిప్పించవలసినదిగా కుర్రవాడు పెట్టుకున్న అర్జీని జిల్లా రెవిన్యూ ఆఫీసరు 1962అక్టోబరు25వ తేదీన త్రోసిపుచ్చారు. ప్రభుత్వం పోరంబోకు నేలలో దొరికినది కనుక అది ప్రభుత్వానిదేనని ఆయన వాదం. దానిమీద ఆ కుర్రవానితల్లి రెవిన్యూ ఉద్యోగి ఉత్తర్వును రద్దుచేయవలసిందని కోరుతూ హైకోర్టుకు రిట్‌పిటీషన్‌ను దాఖలు చేసింది.

దానిమీద న్యాయమూర్తి టి. వెంకటాద్రి తీర్పునిస్తూ, భారత నిక్షేపచట్టంలోని 10, 11, 12 సెక్షన్లను కలిపి చదివి, కుర్రవాని వాదంలో బలం ఉన్నదని అభిప్రాయపడ్డారు. దొరికిన వస్తువు మొత్తం విలువలో మూడు వంతులు కుర్రవాని కిప్పించవలసిందిగా న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

రెండు పెద్ద ప్రయివేటు కంపెనీలు ప్రారంభం

హైదరాబాద్, జులై 21:— హౌసింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా—అనే పేరుతో రూ. 1,00,00,000 ల పెట్టుబడితో ఒక పెద్ద సంస్థ రూ. 20,00,000 పెట్టుబడితో మరో సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రిజిష్టరు చేయబడ్డాయి.

పళ్ళు, పొట్లు, ఫర్నిచర్లు ప్రయివేటు లిమిటెడ్—అనేఒక ప్రయివేటు సంస్థ పబ్లిక్ సంస్థగా మార్చబడింది. డా. కవంత్ అంగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ప్రయివేటుసంస్థ మూసివేయడంలేదని రిజిష్ట్రారు నుండి కోర్టు కేసు వేశారు.

డిపాజిట్ల క్రింద రెండు కంపెనీలమీద ప్రాసిక్యూషన్లు పెట్టబడ్డాయి. ఒక కంపెనీ మీద పెట్టిన డిపాజిట్లకేసు విచారణ జరిగింది. రూ. 90 లు జరిమానా వేశారు.

కాంబేసింధు శాఖలో నూనె అన్వేషణ

అమెరికను కంపెనీ సంసిద్ధత

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

అంకాలేశ్వర్, జులై 21:— అష్లాండ్ కంపెనీ అనే ఒకఅమెరికన్ సంస్థ కాంబే సింధు శాఖలో నూనె లభించే అవకాశాలను పరిశీలించడానికి ఒప్పుకుంది. భారత ప్రభుత్వానికి ఈసంస్థకు మధ్య త్వరలోనే ఒక ఒప్పందం జరుగవచ్చు.

సోవియట్ నిపుణులు కాంబే ప్రాంతంలో నూనె పుష్కలంగా లభించే అవకాశాలున్నాయని సూచించారు. ఇండియా గట్టి ప్రయత్నంచేస్తే, చమురు ఉత్పత్తి విషయంలో చతుర్థ ప్రణాళికా కాలానికి పెట్టుకున్న లక్ష్యాన్ని మించ వచ్చునని నిపుణులు సూచించారు.

ఒకవేళ తమ ప్రయత్నాలు ఫలించకపోతే, ఆ ఏర్పాటును కంపెనీయేపూర్తిగా భరిస్తుందట.

పెట్రోల్ బంక్ యజమాని అరెస్టు

హైదరాబాద్‌లో

హైదరాబాద్, జులై 21:— ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటె హెచ్చు ధరలకు హైస్పీడ్ డీజిల్ ఆయిల్ అమ్ముతున్నాడన్న ఆరోపణపై ప్రత్యేకనేరపరిశోధకశాఖ[సి.ఐ.డి.] అధికారులు నేడిక్కడ ఒక పెట్రోల్ బంక్ యజమానిని అరెస్టుచేశారు.

సెటిజోన్ డి. యస్. పి. శ్రీ జి. రాఘవ రెడ్డి అధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ శ్రీ పద్మారావు వలవేసి పట్టుకున్నారు.

కొంతకాలంగా నగరంలోను పరిసర ప్రాంతాలలోను హైస్పీడ్ డీజిల్ ఆయిల్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది.

న్యూఢిల్లీ, జూలై 21:— నేషనల్ బుక్ ట్రస్టు అధ్వర్యంలో 1964 నుండి నేటి వరకు ప్రచురించిన దాదాపు 4 వేల హిందీ గ్రంథాల ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

వైద్య రిజిస్ట్రేషను

పంజాబుబోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిస్ట్రేషను గురించి ఉచిత భోగట్టాకు వ్రాయండి:

Punjab Academy Fazilka (Punjab).

కావలెను

ఎస్. పి. జి. స్కూల్సు, నంద్యాల అల్. యున్ నందు పనిచేయుటకు పూర్తి యోగ్యతలు గల 1 వ గ్రేడు తెలుగు పండితుల నుండి దరఖాస్తులు త. 25—7—66 తేదీ లోపుగా కోరబడుచున్నవి.

CORRESPONDENT.

మంచి కండిషనులో ఉన్న 45 హెచ్. పి. పైన ఒక సెకండుహేండ్ ట్రాక్టరు 50 హెచ్. పి. లో ఒక ఆయిలు యింజను కావలెను.

వివరములకు:
బాక్సు నెం. 2199
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3.

మా జిల్లాశాఖలు, దుప్పట్లు, సిల్కు వస్త్రములకు కమీషన్ ఏజంట్లు కావలెను.

వివరములకు:
రెయిన్‌బో ఇండస్ట్రియల్స్
భవానీ పోస్టు, ద. ఇండియా

మా వివిధ రంగుల ఫోటో ఆఫ్‌సెట్ కాలెండర్లు, పిల్లలబొమ్మ పుస్తకములు, పెండ్లి ఆహ్వానాలు, ఇన్‌లాండ్ లెటర్లు వగైరా అమ్ముటకు నమ్మకంగల ఏజంట్లు కావలెను. శాంపిల్సుకు, షరతులకు వ్రాయండి.

Jayaprakash Offset Printers
Kovilpatti. (S. India)

EDUCATIONAL

ధూళిపూడి శర్మగారి ఎస్. ఎస్. ఎల్. సి. ఇంగ్లీషు, 1967 "Select Questions and Answers" సిద్ధమైనవి. ధర రు. 1—50. త్వరపడుడు.

శివ శ్రీ పబ్లికేషన్సు
ధూళిపూడి, గుంటూరు జిల్లా.

కుమారి నాగమణి టెక్నికల్ ట్రెయినింగ్ సెంటర్

ఆముదాలవలస నుంచి శ్రీకాకుళంకు మార్చబడినది. శ్రీకాకుళంజిల్లా

ఉద్దీ: పైస్కూలు శ్రీకాకుళంజిల్లా పేర మార్పు ఇచ్చినది. కనుక జూనియర్ సీనియర్‌క్లాసువారు 25వ తేదీ నుండిస్కూలు నకు హాజరు కావలెను. సీనియర్‌క్లాసు విద్యార్థులందరూ సర్టిఫికేట్స్ జూలై 22 వ తేదీనుండి ఇవ్వబడును కనుక వారు మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొనగోరుచున్నాము.

ఈ క్రింది కోర్సులకు చేరగోరువారు జూలై 30వ తేదీ లోపున వచ్చి చేరవలెను.

టైలరింగ్ లేసు అండ్ ఎంబ్రాయిడరీ 2 సం:
సివింగ్ అండ్ అగ్రి కల్చర్ 2 సం:

వి. సి. హెచ్. కాంతమ్మ, కరస్పాండెంటు.

ఏజెంట్లు కావలెను

1967 కాలెండర్లకు ఏజంట్లు కావలెను. 140 ఆకర్షణీయమైన డిజైన్లు. మంచి కమీషను, బహుమతులు అదనం.

Embassy Trading Company, Sivakasi.

రూ 110—00 ఖరీదుగు నేషనల్ ట్రాన్సిస్టరు అమ్మకములను అభివృద్ధి పరచుటద్వారా నెలకు రు 500—లు గడించండి. షరతులకు సాంపిల్ ట్రాన్సిస్టరుకు వ్రాయండి.

VERMA & CO. (Agents),
Post Box 1222, Delhi-6.

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric పాస్ [లేక] ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు: టెలిగ్రఫిస్టులుగను, సిగ్నలర్సుగను, అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రెయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. కు

W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

అమ్మకము

కాకినాడ మధ్యభాగములోనున్న వెంకటరత్నపురంలో 535 చ. గ. కొలగల స్థలములో కాంపౌండు గోడ, కుళాయి, కరెంటు గల పెంకుటింట్లు వెల రూ. 15,000

B. S. Narayana,
M/s R. V. Briggs & Co.
Visakhapatnam.
గార్కి వ్రాయవలెను.

టెండరు నోటీసు

జిల్లా పరిషత్తు కార్యాలయము, కడప

మధ్యాహ్న భోజనపథకము క్రింద భోజన పదార్థములను లారీతో రైల్వేస్టేషనునుండి, జిల్లా పరిషత్తు గోడౌనులకున్నూ, జిల్లా పరిషత్తు గోడౌనులనుండి సమితులకు తోలి చేర్చుటకుగాను సీలువేసిన టెండర్లు రిజిష్టర్డ్ లారీ ఓనర్ల నుండి 30—7—66 వ తేదీ సాయంకాలము 4 గంటల వరకు కడప జిల్లా పరిషత్తు సెక్రటరీ గారిచే కోరబడుచున్నవి. సదరు టెండరు ఫారములను జిల్లా పరిషత్తు ఆఫీసులో రు. 1—00 డబ్బు చెల్లించిగాని, లేక "కడప జిల్లా పరిషత్తు ఎలిమెంటరీ ఎడ్యుకేషను ఫండు" కు రు. 1—00 చలానా రూపకముగా జమకట్టిగాని పొందవచ్చును.

టెండరు ఫారములు టెండరు నిబంధనల జాబితా 16.7.66 తేదీ నుండి 26.7.66 తేదీ పనిదినాలలో 12 గంటల వరకు జిల్లా పరిషత్తు ఆఫీసులో ఇవ్వబడును.

టెండరు ఫారములు పంపు కవరుమీద ఈ క్రింది వివరములు కనుపరచవలెను.

"Tenders for transport of CARE food materials."

(Sd.) D. Ch. Venkatapathiraju,
Secretary.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 22:—

వెండి 1 కిలో గ్రాం.	359.00
చిల్లర 10 గ్రాములు	3.65
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	178.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్లవద్ద	436.00
తిరువత్తూరుచమురుదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసుగోడౌన్	340.00
కొబ్బరి నూనె	16.06
కె. జి. ఎస్.	76.75
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	50.00

వ్యవసాయ వస్తువుల ధరలు

విజయవాడ, జూలై 22:— విజయవాడ రీజినల్ అసిస్టెంట్ మార్కెటింగ్ డైరెక్టరు 21—7—66నాడు అందజేసిన కొనుగోలు చేయు టోకుధరలు [ఒకక్వింటాల్100కిలో గ్రాములు లేక 220కే పౌనులు.]

ధాన్యం

	75 కి.	100 కి
సంబర్సు:		
విజయవాడ	రు.35.25	47.00
చిత్తూరు	35.25	47.00
అక్కుళ్ళు:		
విజయవాడ	29.25	39.00
తాడేపల్లిగూడెం	29.25	39.00
పెద్ద కృష్ణ కాటుకలు:		
తాడేపల్లిగూడెం:	32.25	43.00
సన్నాలు:		
మొలకొలుకులు:		
నెల్లూరు:	35.25	47.00

మిల్లుబియ్యం

	100 కి.
సంబర్సు:	
విజయవాడ	76.02
అక్కుళ్ళు:	
విజయవాడ	63.45
తాడేపల్లిగూడెం	63.45
పెద్దకృష్ణకాటుకలు:	
తాడేపల్లిగూడెం	69.73
సంబర్సు:చిత్తూరు:	76.02
మొలకొలుకులు:నెల్లూరు:	76.02

వేరుశనగ

కాయలు:విజయవాడ	147—82
ఆదోని	180.25
విజయనగరం	155—55
పప్పు:విజయవాడ	217—50
ఆదోని	229.00
విజయనగరం	237—33
నూనె:విజయవాడ	454—40
ఆదోని	452—50
విజయనగరం	475—55

అపరాలు

కందులు:విజయవాడ	88—00
గుంటూరు	88—00
మినుములు:విజయవాడ	110—00
గుంటూరు	110—00
పెసలు:విజయవాడ	100—00
గుంటూరు	98—00
శనగలు:విజయవాడ	144—44

జొన్నలు

అనంతపురం:	తెల్లవి:	61.21
నంద్యాల	పచ్చవి:	54.10

బెల్లం

హిందూపురం:	మొదటిరకం	109—00
	మూడవరకం	80—00
చిత్తూరు:	మొదటిరకం:	—
	మూడవరకం:	65—00

జీడిపప్పు

వేటపాలెం:	అమెరికన్‌రకం	1300—00
	దేశవాళి	959—65
	బద్దలు	813—54
	ముక్కలు	695—48

మిర్చి

గుంటూరుజి.2.ఒకటవరకం	500.00
జి. రెండవ రకం	490.00

నెయ్యి

	పచ్చాడు	దేశవాళి
గుంటూరులో	760.00	770.00

కొబ్బరికాయలు

[వెయ్యింటికి ధరలు]	కొత్తవి:	పాతవి:
విజయవాడ:	320—00	—
రాజమండ్రి	290—00	310—00
పాలకొల్లు:	285.00	310.00

పసుపు

కడపలో:కొమ్ములు	93—50
దుంపలు	83—00

జనపనార

విజయనగరం:మొదటిరకం	133—96
రెండవ రకం	128—60
ఆముదాలవలసలో:మొదటిరకం	126—00

ముల్తాన్ సమీపంలో రైలు బస్సు ప్రమాదం

38 మంది మృతి: 18 మందికి గాయాలు

కరాచీ, జూలై 21:— ఇక్కడికి ఉత్తర దిశగా 600 మైళ్ళ దూరంలో నున్న ముల్తాన్ సమీపంలో నేడు కాపలాలేని ఒక లెవెల్ క్రాసింగ్‌వద్ద ఒక ప్రయాణీకుల బస్సుతో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న కారణంగా ముప్పది ఎనిమిదిమంది మరణించి ఉంటారనీ, 18 మందికి గాయాలు తగిలినవనీ భావిస్తున్నారు.

బస్సు ప్రయాణీకులే మరణించినట్లు, వారికే గాయాలు తగిలినట్లు పత్రికా వార్తలు తెలుపుతున్నవి.

ముల్తాన్‌కు దక్షిణంగా 30 మైళ్ళ దూరాన ఈ ప్రమాదం సంభవించింది.

సరిహద్దు ప్రాంతాలలో ప్రచార సదుపాయాలను విస్తృతం చేయడానికి చర్యలు

త్వరలోనే సంచారక ట్రాన్స్‌మిటర్ల ఏర్పాటు

న్యూఢిల్లీ, జులై 21:— సరిహద్దు ప్రాంతాలలో త్వరలోనే రెండు శక్తివంతమైన 100 కిలోవాట్‌ల మీడియమ్ వేవ్ ట్రాన్స్‌మిటర్‌లు నెలకొల్పబడగలవని, వీటికి తోడు అదనంగా మరి నాలుగు ట్రాన్స్‌మిటర్‌లు సంపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవని కేంద్ర బ్రాడ్‌కాస్టింగ్ శాఖా మంత్రి శ్రీ రాజ్ బహదూర్ నేడు ఇక్కడ వెల్లడించారు.

సరిహద్దు ప్రాంతాలలో ప్రచారాన్ని మరింత విస్తృతంచేసే నిమిత్తం, ఇదిగాక మరొక 10 సంచారక ట్రాన్స్‌మిటర్‌లను కూడా సంపాదించడానికి ప్రయత్నాలు జరుగగలవు. ఈ ప్రాంతాలలోని ప్రజలకు ఇంతకు ముందే రిసీవింగ్ సెట్లు సమకూర్చబడినవి. శక్తివంతమైన ట్రాన్స్‌మిటర్‌లు నెలకొల్పగానే ప్రజలకు రేడియో ప్రచార సౌకర్యాలు ఇతోధికంగా అభివృద్ధికాగలవని శ్రీ రాజ్ బహదూర్ వివరించారు.

రెండురోజులపాటు జరిగిన రాష్ట్ర సమాచార శాఖా మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ రాజ్‌బహదూర్ నేడు ఈ విషయాలు వెల్లడించారు.

ఈ సమావేశం నేడే ముగిసింది.

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ బి. పి. చాలిహా మాటనుపై నాగాభూమి, నేఫా, మిజో కొండలు, తదితర సరిహద్దు ప్రాంతాలలోని ప్రజల మనస్తత్వాన్ని, అక్కడి సాంఘిక జీవనాన్ని పరిశీలించే నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని పంపాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది.

ఢిల్లీ ఆలయాలకు భజన కీర్తనలు

న్యూఢిల్లీ, జూలై 21:— ఇక్కడి పుష్ప దేవాలయాలకూ, తమిళ పాఠశాలలకూ భక్తిగీతాల రికార్డులు పంచిపెట్టారు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం. ఈ ప్రదానోత్సవం వినాయక ఆలయంలో జరిగింది.

ముఖ్యమంత్రి తాను స్వయంగా 16 రికార్డులుగల ఒక సెట్టును బహూకరించారు. ప్రాచీనకృతులైన తేవారం,తిరువాచకం తిరువెంగళ్‌లనుండి రికార్డుచేసిన గీతాలతో ప్రారంభోత్సవం జరిగింది. "అతి ప్రసిద్ధి చెందిన భారతీయ శిల్ప, సంగీత, సంస్కృతుల పైన అభిమానం కల్పించాలని భజనకీర్తనలని ముఖ్యమంత్రి అన్నారు.

39గీతాలుగల రికార్డుల సంపుటిని న్యాయశాఖడిప్యూటీమంత్రి శ్రీ సి. పట్టాభిరామన్ విడుదలచేశారు. దీన్ని మద్రాసులోని "స్వదేశ మిత్రన్" సంకలనం చేశారు. దక్షిణదేశ విద్యార్థులకివితక్కువరేట్లకుఅమ్మబడతాయి

వియత్నాం సమస్యపై అంతర్జాతీయసమావేశం

టోకియోలో ఏర్పాటుచెయ్యడానికి జపాన్ సంసిద్ధత

టోకియో, జులై 25:— వియత్నాం సమస్య శాంతియుతపరిష్కారాన్ని గురించి చర్చించడంకోసం టోకియోలో ఒక అంతర్జాతీయ సమావేశం జరిపించడానికి జపాన్ సిద్ధంగా ఉందని జాపనీస్ ప్రధాని శ్రీ ఐసాకు సేటో పార్లమెంటు ఎగువ సభ బడ్జెట్ కమిటీ సమావేశంలో పేర్కొన్నారని జాపనీస్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

వియత్నాం సమస్య ప్రశాంతిసమావేశం టోకియోలోగానీ, బర్మాలోగానీ, జరుపవచ్చునని అమెరికన్ సెనేటర్ మైక్‌మాన్స్ ఫీల్డ్ అభిప్రాయపడ్డారని కూడా ఆయన అన్నారు.

ప్రెసిడెంటు జాన్సన్ వ్యాఖ్య

వాషింగ్టన్, జూలై 21:— వియత్నాంకు వలంటీర్లను పంపా లనుకుంటున్న దేశాలు దానికి బదులు, దారిద్ర్య నిర్మూలనకై కృషి చేయడానికి వలంటీర్లను పంపడం శ్రేయస్కరమని అమెరికా ప్రెసిడెంట్ జాన్సన్ అన్నారు.

బుధవారం రాత్రి వైట్‌హౌస్ వద్ద కొందరు విదేశ విద్యార్థులు కలుసుకున్న సందర్భంగా ప్రెసిడెంట్ జాన్సన్ పై విధంగా అన్నారు.

వియత్నాం వలంటీర్లను పంపాలని కమ్యూనిస్టు దేశాలు చేస్తున్న ప్రకటనలను గురించి ఆయన తొలిసారిగా ప్రస్తావించారు.

బి.ఇడి. కోర్సు అభ్యర్థులకు విద్యార్థి వేతనాలు

హైదరాబాద్, జూలై 21:— ట్రెయినింగ్‌పొందినఉపాధ్యాయులు, ప్రత్యేకంచిత్కళలు, విజ్ఞానశాస్త్రాలు బోధించే ఉపాధ్యాయులకొరత ఉన్నందున 1966—67 అంటే ఈ విద్యా సంవత్సరంలో 450 మంది బి. ఇడి. ట్రెయినింగ్ పొందుతున్న అభ్యర్థులకు విద్యార్థి వేతనాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈవేతనాలు అభ్యర్థుల తెలివితేటలు ననుసరించి ఇవ్వబడును.

ఈ విద్యార్థివేతనం నెలకు రు 75 ల వంతున తొమ్మిది నెలలపాటు ఇవ్వబడుతుంది. ఆంధ్రప్రాంతానికి మూడు వందలసీట్లు, తెలంగాణా ప్రాంతానికి నూట యాభై సీట్లుకేటాయించబడును. ఈ నిష్పత్తిననుసరించి సీట్లలో మూడింట రెండు వంతులు లెక్కలకు, విజ్ఞాన శాస్త్రాలకు, మూడింట ఒకవంతు హ్యూమానిటీస్‌కు కేటాయించబడును.

ప్రభుత్వ, విశ్వవిద్యాలయ ప్రయివేటు విద్యాలయాలన్నింటిలో ట్రెయినింగ్ కళాశాలలో ప్రవేశించిన అభ్యర్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

5800 కోట్ల డాలర్లు మంజూరు

అమెరికా రక్షణవ్యయం బిల్లుకు ఆమోదం

వాషింగ్టన్, జులై 21:— ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5,800 కోట్ల డాలర్ల మేరకు రక్షణ కేటాయింపుల బిల్లును అమెరికా ప్రతినిధుల సభ నిన్న ఆమోదించింది.

ప్రెసిడెంట్ జాన్సన్ కోరిన మొత్తం కంటె యిది నూరుకోట్ల డాలర్లు హెచ్చు. ఈ ప్రభుత్వం సూచించిన పరిమితులకు లోబడే ఖర్చుపెట్టాలని ప్రెసిడెంట్ జాన్సన్‌నిన్ననేకాంగ్రెస్‌కు విజ్ఞాపనచేశారు.

నిర్బంధమండలంగుండా ఉత్తరవియత్నాం దళాల అక్రమ ప్రవేశం

పర్యవేక్షక సంఘానికి దక్షిణవియత్నాం విజ్ఞప్తి

సైగాన్, జులై 21:— ఉత్తరవియత్నాం దళాలు నిరుద్ధ మండలంగుండా అక్రమంగా ప్రవేశించడాన్ని నిలుపుదల చేయాలని దక్షిణ వియత్నాం నేడు అంతర్జాతీయ పర్యవేక్షక సంఘానికి విజ్ఞప్తి చేసింది.

ఈ సందర్భంలో దక్షిణ వియత్నాం ప్రభుత్వం పర్యవేక్షకసంఘానికి ఒక లేఖ అందజేసింది. దక్షిణ వియత్నాం ప్రజల రక్షణకు తగు చర్యలు తీసుకోవలసినదని ఈ లేఖలో కోరింది.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం 1954 జెనీవా సభచే ఏర్పాటుచేయబడింది. ఇందులో ఇండియా, కెనడా, పోలెండులు సభ్యత్వం కలిగి వున్నాయి.

మార్చి నెలలో ఉత్తరవియత్నాం దళాలు పెద్దపెట్టున నిర్బంధమండలంగుండా దక్షిణ వియత్నాంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని గురించికూడా లేఖలో పేర్కొనబడింది.

మద్రాసు విశ్వవిద్యాలయంపై రిట్ పిటీషన్

రెండువారాలలో సంజాయిషీకి న్యాయమూర్తి ఆదేశం

మద్రాసు, జులై 21: — మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సి. ఎస్. కైలాసం మద్రాసు విశ్వవిద్యాలయంపై శ్రీ ఎం. మురళీధరన్ తరఫున వచ్చిన రిట్ పిటీషన్‌కు అనుమతిస్తూ, విశ్వవిద్యాలయానికి ఆమేరకు నోటీసు జారీచేయవలసిందిగా ఆదేశించారు.

పిటిషనర్ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1964 లో ఆంగ్ల భాషా, సారస్వత సప్తము శాఖలో చేరాడు. 1966 ఏప్రిలులో జరిగిన పెద్ద పరీక్షలకు హాజరైనాడు. జులై 12 వ తేదీన ప్రకటించబడిన పరీక్షా ఫలితములను బట్టి యితడు పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు.

దానిమీద పిటిషనరు ఎగ్జామినర్ల బోర్డు నిర్మాణం అక్రమమనీ, విశ్వవిద్యాలయ చట్ట నిబంధనల మేరకు ఆబోర్డు ఏర్పాటు కాలేదనీ, అదీకాక పేపర్లను దిద్దటంలో కూడ చాల అవకతవకలు జరిగినవనీ తన దరఖాస్తులో పేర్కొన్నాడు. మొదటి టాబ్యులేషన్‌తో వేసిన మార్కులను ఆతరువాత దిద్దడం, మార్పులు జరిగిందని కూడ అతడు ఆరోపించాడు. పై కారణాలను పురస్కరించుకుని తన పరీక్షాపత్రములను క్రమబద్ధంగా నియమించబడిన పరీక్షాధికారులచే దిద్దించవలసిందనీ, లోగడ ప్రకటించబడిన పరీక్షా ఫలితాలను రద్దుచేయవలసిందనీ దరఖాస్తుదారుడు తన పిటిషన్‌లో కోరాడు.

దానిమీద న్యాయమూర్తి రెండువారాలలోగా సంజాయిషీ యిచ్చుకోవలసిందిగా విశ్వవిద్యాలయానికి నోటీసు జారీచేశారు.

పిటిషనరు తరఫున శ్రీ ఎస్. చెల్లస్వామి వాదించారు.

ఎన్నికల నిధిపై గుప్త-కామరాజ్ సంప్రదింపులు

న్యూఢిల్లీ, జులై 21:— ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ సి.బి. గుప్త కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకొని, తనవద్దవున్న క్రొత్త ఎన్నికల నిధిని గురించి ప్రస్తావించారు. కాంగ్రెసు అధ్యక్షుని సలహాలోనే దాన్ని వినియోగిస్తానని హామీ ఇచ్చారు.

ఈ నిధిని వేరే పార్టీ నెలకొల్పడానికిగాని, కాంగ్రెసు గౌరవానికి భంగంగా ఎంతమాత్రం వినియోగించనని ఆయన వాగ్దానం చేశారు. శ్రీ కామరాజ్ రష్యానుంచి తిరిగివచ్చినతర్వాత నిధి వినియోగాన్ని గురించి ఆలోచిస్తారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీ, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కమలాపతి త్రిపాఠి, శ్రీయుతులు డి. పూర్ణ్యా, గోవిందసహాయ్ కూడా కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకొన్నారు.

డార్జిలింగ్, జూలై 21:— డార్జిలింగ్—సిలిగుడి రహదారిలో 20 అడుగుల పొడవు బాట యిటీవల భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకు పోయినదని యిక్కడకు చేరిన వార్తల వల్ల తెలియుచున్నది. ఇచటకు 18 మైళ్ళ దూరంలో తిధారియావద్ద యీ ప్రమాదం జరిగింది. అయితే యినుపదారి మార్గం ఇంతవరకు దెబ్బతినలేదు.

రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిరక్షణ

శ్రీ భక్తవత్సలం ప్రకటన

మద్రాసు, జూలై 21:—

రాష్ట్రాలలో శాంతిభద్రతలకు సంబంధించిన శాసనాన్ని చేసే బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే విడిచిపెట్టిందనీ, తదనుసారంగావచ్చే శాసనసభ సమావేశంలో ఒకబిల్లు ప్రవేశపెట్టబడుతుందనీ మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ యం. భక్తవత్సలం నేడు ఇక్కడ సూచించారు.

ఆగస్టులో జరిగే సమావేశంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యవధి చాలదని ఆయన అన్నారు.

దేశరక్షణ నిబంధనలు ఇప్పుడు రాష్ట్రాలు వినియోగించడానికి వీలులేనందున క్లిష్టపరిస్థితులలో వ్యవహరించడానికి వీలుగా వాటికి ప్రత్యామ్నాయ అధికారాలను ఒక శాసనం ద్వారా రాష్ట్రాలకు కల్పించడానికి కేంద్రం పర్యనై కోవాలని ముఖ్యమంత్రులు సూచించగా ఏ ప్రాంతానికి అవసరమైన ప్రత్యేక శాసనాన్ని ఆ రాష్ట్రమే రూపొందించుకోవచ్చునని కేంద్రం సూచించింది. ముందు జరుగనున్న పార్లమెంటు రెండుసమావేశాలకు కార్యక్రమం ఇదివరకేనిర్ణయింపబడివున్నందున, ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించాలంటే చాలా ఆలస్యం కావచ్చునని ముఖ్యమంత్రులకు తెలియజేయబడింది.

రాష్ట్రప్రభుత్వం త్వరలో ఈ సమస్యను పరిశీలించి నిర్ణయంగైకొంటుందని ఆయన అన్నారు.

కొరతరాష్ట్రాల తక్షణఅవసరాలు తీర్చడం కోసం మద్రాసు కేంద్రం అభ్యర్థన ననుసరించి ఇంకా కొన్ని బియ్యంనిల్వలు సరఫరా చేయవచ్చునని ఆయన అన్నారు.

కేంద్రం థాయ్‌లెండు, తదితర దేశాలనుంచి అక్టోబరు మాసాంతానికి కొంతబియ్యం దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నదనీ, కొరత రాష్ట్రాల అవసరాలకై మద్రాసు, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాలు అప్పుగానైనా కొన్నిబియ్యం నిల్వలను సరఫరాచేయాలని సూచించబడిందనీ ఆయన అన్నారు.

కాంగ్రెసు కార్యవర్గ సమావేశంలో తీవ్రమైన విభేదాలు కల్గినట్లు పత్రికలలో వెలువడిన వార్తలపట్ల శ్రీ భక్తవత్సలం ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అక్కడ వాతావరణం పత్రికలలో పేర్కొన్నదానికి పూర్తిగా భిన్నంగా వున్నది. కార్యవర్గసమావేశాలకు పత్రికలు వారికి ప్రవేశంకల్పిస్తే బహుశా ఇలాంటి సందర్భాలు లేకుండా పోతాయని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యదినోత్సవం

హైదరాబాద్, జూలై 21:— ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్ట్ర రాజధాని నగరంలోను, తదితర పట్టణ, పల్లెప్రాంతాలలోను ప్రభుత్వభవనాలకు దీపాలంకరణలంటూ ఉండవని నేడు ఇక్కడ ప్రభుత్వం పత్రికా ప్రకటన చేసింది.

పరిశోధన ఫలితమే జంటా

అనేక సంవత్సరాల ముమ్మరమైన పరిశోధనవల్ల జంటా ఫ్లాష్‌లైట్ ఇతరవాటికంటె భిన్నంగా తయారైంది.

జీప్ ప్రాడక్టు

JANTA



1. పెద్ద కాంతిరేఖను కంటికి సరిగా ప్రసరిస్తుంది.
2. స్విచ్ తేలికగా పనిచేస్తుంది.
3. దాని నిర్మాణమైన ... ప్రశంసనీయం.
4. ... భాగం సులభంగా తెరవవచ్చును.

జీప్ ఫ్లాష్‌లైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, 28 సౌత్ రోడ్, అలహాబాద్—1.

STERLING-GF-521

ENGINEERING DEGREES & DIPLOMAS

దిగువ చదువుల కోర్సులకు—రోజువారి క్లాసులకు పోస్టలు ట్యూషనుకు రెంటికీ దరఖాస్తులు కోరబడుతున్నవి.

1. A.M.I.E. (India) EXAM. COURSE బి. ఇ. డిగ్రీకి సమానమైనది. పి.యు.సి అభ్యర్థులకు మిక్కిలి అనువైనది. బి.ఎస్.సి లకు డిప్లమా హోల్డర్సుకు కొద్దికాలపు కోర్సు.
2. Automobile Engineering Diploma Course (DAE)
3. Automobile Engineering Dip. (A.M.I.M.I.) (London)
4. L.C.E., L.M.E., L.E.E. (Madras and Andhra Pradesh) తప్పిన అభ్యర్థులకు ట్యుటోరియల్ క్లాసులు — ఉద్యోగాలలోవున్న అభ్యర్థులకు పార్టు టైం క్లాసులు.
5. Agricultural Course (Madras Govt. Exam)

ప్రవేశార్హత అన్ని కోర్సులకు 11వ స్టాండర్డు ఎస్.ఎస్.ఎల్.సి.—హెచ్.ఎస్.సి.—తప్పిన అభ్యర్థులు కూడా పై 2, 3, 5 కోర్సులలో ప్రవేశపెట్టుకొనబడెదరు. హాస్టల్, వర్క్‌షాపు దీనికి అనుబంధముగా నున్నవి. ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారము కొరకు రు. 1/— ఎం.ఓ. ద్వారా పంపండి.

THE PRINCIPAL,
MADRAS COLLEGE OF ENGINEERING,
97, స్వామినాయకన్ వీధి, చింతాద్రిపేట, మద్రాసు-2.
సి. జి. బిందుమాధవరావు, బి.ఎస్‌సి., బి.ఇ., ఎ.ఎం.ఐ.ఇ. (ఇండియా)
ప్రిన్సిపాల్



జీ.ఈ.సీ. ఎవరెస్టు—మీరుకొనటానికి అత్యంత సుందరమగు సీలింగు పంకా

జీ.ఈ.సీ. వారి అద్భుత ఇంజనీరింగువల్ల చేయబడిన ఎవరెస్టు సీలింగు పంకా ఎంత ఉష్ణ పరిస్థితుల్లోనైనా చల్లదనము నిచ్చును. భవిష్యత్తునకు డిజైను చేయబడిన ఈ పంకా ఏళ్ల తరబడి తగ్గని హొయలతో అందంగా ఉంటుంది.



1. ఇది నాలుగు సైజులలో దొరుకును— 36", 48", 56", 60".
2. సరిగా పనిచేసే కోణములో బ్లేడ్లు ముందుగానే అమర్చబడినవి.
3. బేరింగులన్నీ ఒకే అంతర్భాగంలో— దీనివల్ల చుట్టూ తిరిగే భాగాల సంపూర్ణ స్థిమిత.
4. ద్విగుణ రక్షణ గల్గి ట్రేల్పుట.

GEC మీ గ్యారంటీ

GEC/G/127

జి. ఇ. సి. సీలింగ్ ఫానుల అధరైజ్డు డీలర్లు

దక్కన్ ఎలెక్ట్రిక్ స్టోర్స్, 5—1—756, సుల్తాన్ బజార్, హైదరాబాద్. * రాం ఎలెక్ట్రానిక్స్, సర్దార్ పటేల్ రోడ్డు, మల్లికపల్, హైదరాబాద్. * విజయ ఎలెక్ట్రికల్స్, ముకరంపూరా రోడ్డు, వరంగల్. * సి. టి. పటేల్ స్టేషన్ రోడ్డు, నిజామాబాద్. * జనరల్ ట్రేడింగ్ కం., మెయిన్ రోడ్డు, విశాఖపట్నం, * కమలా ఏజెన్సీస్, మెయిన్ రోడ్డు, తాడేపల్లిగూడెం. * చౌదరి అగ్రికల్చరల్ ఏజన్సీస్, మెయిన్ రోడ్డు, రాజమండ్రి. * పి. వి. ఆర్. రావ్ అండ్ సన్స్, విజయవాడ. * పి. శివరామయ్య అండ్ సన్స్, ఐస్మెంట్ వీధి, విజయవాడ. * రాధాకృష్ణ ఎలెక్ట్రికల్ స్టోర్స్, బ్రహ్మానంద బిల్డింగ్స్, గుంటూరు. * విజయ ఫైనాన్స్ కార్పొరేషన్, పోకర్ బజారు, గుంటూరు. * కృష్ణా అండ్ కం., ట్రంక్ రోడ్డు, నెల్లూరు. * కమలేకర్ బ్రదర్స్, క్లాత్ బజార్, రాయచూర్. * మెస్సర్సు సోమిశెట్టి కొండయ్యచెట్టి, మెయిన్ బజార్, ప్రొద్దుటూరు [కడపజిల్లా].

రేడియో

ఆదివారం, జూలై 24
శక 1888—శ్రావణ 2

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 అమరవాణి, 8—30 సంగీతామృతం: కె. కె. సుబ్రహ్మణ్య. మధ్యాహ్నం: 1—00 రంగవల్లి, 1—50 తెలుగులో వార్తలు, 2—20 బాలవినోదం, 3—00 నాటిక. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడవలె, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయిక విషయాలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 సమస్యాపూరణం, 7—45 సమ్మైకృత, దేశభద్రత—ప్రసంగం, 8—30 చిత్రసీమ, 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 గానసుధ, 1—00 హైదరాబాద్ ఎ వలె, 2—10 లాల్గుడి జి. జయరామన్: వయొలిన్, 2—20 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 విజయవాడవలె, 10—30 హైదరాబాద్ ఎ వలె, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 8—15 హిందీలోవార్తలు. మధ్యాహ్నం: 12—30 ఎస్. పి. వి. జగన్నాథాచార్యులు, 1—00 రంగవల్లి, 1—50 తెలుగులో వార్తలు. 3—00 జీవగడ్డ: నాటిక. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వంటసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 సరసవినోదిని, 7—45 మన సంస్కృతి: ప్రసంగం, 7—50 చిత్రతరంగిణి: ఫిల్మ్‌సంగీతం, 8—30 లయవిన్యాసం, 9—30 మొహమ్మద్‌ఖాసిం సాహెబ్: క్లారినెట్, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, 6—05 వి. సోమేశ్వరన్, 7—30 చిత్రగానం, 8—15 రుక్మిణీ రాజగోపాలన్, 10—30 మధురగీతం. మధ్యాహ్నం: 1—40 చిత్రగానం, 3—00 చిత్రగానం, —30 శ్రీవాంజియం కె. రామచంద్ర అయ్యర్. సాయంత్రం: 5—30 ఎస్. పి. పార్థసారథి: వీణ, 6—20 చిత్రగానం, 7—00 మధురగీతం, 10—30 చిత్రగానం, 11—00 ఎస్. బాలచందర్, వీణ, 11—30 పన్నాలాల్‌ఘోష్: వేణువు, 12—00 జనగణమన.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం: 6—00 మద్రాసు ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—30 మద్రాసు ఎ వలె, 8—45 ఆటవిడుపు. మధ్యాహ్నం: 1—50 తెలుగులోవార్తలు, 2—00 శ్రీ వేంకటేశ్వరకళ్యాణం: సంగీత రూపకం. సాయంత్రం: 6—40 ఎస్. పి. పార్థసారథి: వీణ, 7—00 తెలుగులోవార్తలు, 7—15 వాద్యసంగీతం, 10—35 జనగణమన.

బలపనూరులో అప్పర్ ప్రైమరీ స్కూలు

నంద్యాల, జూలై 22:— ఇక్కడకు సమీపంలో వున్న బలపనూరు గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూలును సమితి ఉపాధ్యక్షుడు శ్రీ ఎస్. మునిశేషిరెడ్డి యిటీవల ప్రారంభోత్సవం చేశారు. బలపనూరు గ్రామస్థులైన శ్రీ రామిరెడ్డి ఈ పాఠశాల నిమిత్తం రెండు ఎకరాల భూమిని విరాళంగా యిచ్చారు. పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ బి. పి. బసిరెడ్డి ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించారు. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ జి. పుల్లారెడ్డి, శ్రీయుతులు టి. సత్యానందరావు, విద్యావిస్తరణాధికారి ఎస్. సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ విస్తరణాధికారి ప్రసంగించారు. సభానంతరం ప్రధానోపాధ్యాయులు వందన సమర్పణ చేశారు. [మ. వి.]

శ్రీ కె.పి. మల్లికార్జునుడుకు జిల్లా కాంగ్రెస్ సన్మానం

మచిలీపట్నం, జూలై 22:— ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెసు సర్వసభ్య సమావేశంలో శ్రీకాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు [ఎం.పి.] సన్మానం జరిగింది. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు [జిల్లాపరిషత్ చైర్మన్] అధ్యక్షత వహించి శ్రీ మల్లికార్జునుడుగారిని ప్రశంసా వాక్యాలు పలికారు. శ్రీ బండి తరుపతయ్య [జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు] వారి గుణగణాలను, సేవలను పేర్కొంటూ సన్మానపత్రం, నూతనవస్త్రాలు సమర్పించారు. శ్రీయుతులు భాగవతుల రామారావు విస్సకోట వెంకటస్వామి, నాయుడు నాగేశ్వరరావు, సన్నాల వేణుగోపాలరావు, వేమూరి నారాయణమూర్తి ప్రసంగించారు.

శ్రీ మల్లికార్జునుడు కృతజ్ఞత తెల్పుతూ అందరు దేశాభివృద్ధికై కృషి చేయగలరని పేర్కొన్నారు. [మ. వి.]

రాజమండ్రి కల్చరల్ ఆర్ట్ సెంటర్ నాటక పోటీ ఫలితాలు

రాజమండ్రి, జూలై 22:—కల్చరల్ ఆర్ట్ సెంటర్‌వారిచే యిటీవల నిర్వహింపబడిన మూడు రోజుల నాటక, ప్రత్యేక నాటికపోటీలు జూలై 17తో ముగిశాయి. ఈ పోటీలు జూలై 15వ తేదీన శ్రీ తన్నీరు బుల్లయ్య, శ్రీ ఎస్. వి. వి. సత్యనారాయణ అధ్యక్షతనజరిగిన సభతో ప్రారంభమయ్యాయి.

బహుమతీ ప్రదానసభకు శ్రీ కొండపల్లి భాస్కరరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీ డి. సుబ్బారావు నివేదిక సమర్పించారు. శ్రీయుతులు ... ఎ. టి. సిరావాని, పోకల ధనంజయరావు, ఎం. వి. టి. యస్. ఆర్. శర్మ, కొల్లి రాంబాబు, శ్రీకాకోళపు సత్యానందం ప్రభృతులు కొత్వాలి నాటక సంఘాలను గురించి రాజమండ్రిలో వివిధ సంస్థలు నాటక కళాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కల్చరల్ ఆర్ట్ సెంటర్ కార్యకర్తలను ఈపోటీల నిర్వహణకై వారు చేసినకృషిని శ్లాఘించారు. శ్రీమతి జయలక్ష్మీగోపినాథ్ బహుమతి ప్రదానం చేశారు.

నాటకాలు: ఉత్తమప్రదర్శనం: రాపుజీ ప్రొడక్షన్స్ విశాఖపట్నంవారి 'మరోమొహెంజెదారో'.

ఉత్తమ ద్వితీయప్రదర్శనం:— గరికిపాటి రాజారావు మెమోరియల్ ఆర్ట్ థియేటర్స్, రాజమండ్రివారి 'రాగద్వేషాలు', ఉత్తమనటుడు: 'మరోమొహెంజెదారో'లో పరంధామయ్యపాత్రధారి శ్రీ పి. జగన్నాథరావు, ఉత్తమ ద్వితీయ నటుడు: శ్రీ సత్యదేవ్‌ఆర్ట్స్ ఏనాడునూ అన్నవరం వారి 'మాటతప్పకు'లో కామరాజు పాత్రధారి శ్రీ జె. కుమార్జీ, ఉత్తమనటి: 'మరోమొహెంజెదారో'లో తులసి, జానకి పాత్రధారిణి కుమారి శ్యామల, ఉత్తమద్వితీయనటి: ఈస్వరన్‌లైట్స్ విశాఖపట్నంవారి 'కమల'లో కమల పాత్రధారిణి శ్రీమతి కాంత, ఉత్తమ హాస్యనటుడు: 'మాటతప్పకు'లో కవికుమార పాత్రధారి శ్రీ వి. వి.ఎస్ ప్రకాశరావు, ఉత్తమదర్శకుడు: "మరోమొహెంజెదారో", దర్శకుడు—శ్రీ-రాపుజీ, ఉత్తమ రంగాలంకరణ: 'సమాప్తి', ఉత్తమ రచన: 'మరోమొహెంజెదారో' రచయిత శ్రీ ఎస్.ఆర్. బంది.

శ్రీ నిట్టల కృష్ణమూర్తి రచించిన 'పాప కోసం' ప్రత్యేక నాటిక పోటీల్లో శ్రీ రామలక్ష్మణ ఆర్ట్ థియేటర్స్ రాజమండ్రి ఉత్తమ ప్రదర్శకుడు శ్రీ కె.కె. శర్మ ఉత్తమ 'కైలాస్' పాత్రకు శ్రీ వి.సూర్యనారాయణ, ఉత్తమ 'గోపాల్' పాత్రకు కుమారి జయశ్రీ, ఉత్తమ జయపాత్రకు ... కులు బహుమతులందుకున్నారు. [మ. వి.]

సన్మానం

రాజమండ్రి, జూలై 22:—శ్రీ కొత్త సీతారామస్వామి [రాంబాబు] రాజమండ్రి వాణిజ్య మండలికి రెండవపర్యాయం పోటీలేకుండా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 17న శ్రీ కొప్పిడి సత్యనారాయణ తేనీటివిందు, సన్మానముచేశారు.

శ్రీయుతులు మద్దూరి శివరామకృష్ణయ్య, జి. ఎస్. బాలాజీదాస్, మద్దూరి హనుమంతరావు, శ్రీకాకుళపు సత్యానందం ప్రభృతులు శ్రీ సీతారామస్వామి వాణిజ్యమండలి ద్వారా రాజమండ్రి వాణిజ్యానికి చేస్తున్నసేవను ప్రస్తుతించారు. శ్రీ సీతారామస్వామి తనకు చేసిన గౌరవానికి శ్రీ కొప్పిడి సత్యనారాయణకు కృతజ్ఞత చెప్పారు. [మ. వి.]

* * *

ఈమని, జూలై 22:— ఈమని గ్రామమునందలి స్కూలుఫైనలు పరీక్షలలో గత రెండు సంవత్సరాలనుండి నూరుశాతం విజయం సాధింపగల్గినందులకు ఈమని జిల్లా పరిషత్ హైస్కూలు ఉపాధ్యాయవర్గంవారిని అభినందిస్తూ శ్రీ గుదిబండి గోపిరెడ్డి [ఈమని సమితి అధ్యక్షుడు] అధ్యక్షతన హైస్కూలు భవనంలో సన్మానసభ జరుపబడింది. శ్రీ అంచా అహోబలరావు సన్మాన సంఘంతరపున సభకు ఉపాధ్యాయులను పరిచయం చేశారు. శ్రీ సప్పవనేని వెంకట్రావు [యం. ఎల్. ఏ.,], శ్రీ రాబర్ట్ పిట్నర్ దంపతులు [అమెరికన్ పీస్‌కోరు], ముదిగొండ బసవయ్య, ఎ. మాధవరావు [ఎన్. ఇ. ఓ.], యం. శ్రీనివాసరావు [బి. డి. ఓ.], కొత్త రాజబాపయ్య అంచా రామలింగయ్య ప్రభృతులు ఉపాధ్యాయులనుఅభినందిస్తూ ప్రసంగించారు. పిమ్మట శ్రీరాజబాపయ్య లెక్కలలో యస్. యస్. యల్. సి. క్లాసుకు గత పరీక్షలలో కటినంగా ప్రశ్నాపత్రాలు వున్నప్పటికీ క్లాసు శాతము 60 సాధించగలిగినందులకు ప్రత్యేకంగా లెక్కల ఉపాధ్యాయునికి నూతన వస్త్రాలు బహూకరించారు. మిగతా ఉపాధ్యాయులకు కూడా పారితోషికము వారి స్కూలుతరఫున అందజేయగలమని తెలిపారు. శ్రీ ప్రసాద్ [ఈమని హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు] కృతజ్ఞతాభివందనము అర్పించారు. [మ. వి.]

* * *

పాలకొల్లు, జూలై 22:—శ్రీ ఉప్పులపల్లి వీరభద్రరావు శాసనమండలి సభ్యునిగా స్థానిక సంస్థలనుండి మూడవసారి ఎన్నుకోబడిన సందర్భంగా వారికి పాలకొల్లు వాణిజ్యమండలి వారుయిటీవల డాక్టర్ పి. వి. గోపాలం అధ్యక్షతన సన్మానించారు. శ్రీ బొండాడ వెంకట్రాజుగుప్త సన్మానపత్రం సమర్పిస్తూ వారు చేస్తున్న సాంఘిక సేవ, హరిజన సేవలను ప్రస్తుతించారు. శ్రీ మామిడి సత్యనారాయణ శెట్టి నూతన వస్త్రాలు సమర్పించారు. శ్రీయుతులు బోళ్ల వెంకటసుబ్బారావు అత్యం నర్సింహమూర్తి, మామిడి నాగేశ్వరరావు, చుండూరి వెంకట నారాయణరావు, చోడి శెట్టి సూర్యారావు, ఎ. ఎస్. సెట్టి, బంగారు విశ్వనాథం, అత్యం మామిళ్ళయ్య, శ్రీ వీరభద్రరావు ప్రజా సేవను కొనియాడారు. పాలకొల్లు రైసు మిల్లర్సు శ్రీ అడ్డేపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన సన్మానసభ యేర్పాటు చేశారు. శ్రీ భూపతిరాజు రామచంద్రరాజు, భద్రం సేవానిరతిని వారి గుణగణాలను గురించి ముచ్చటించారు.

* * *

రేపల్లె, జూ. 22 యం. సి. స్కూలు ఉపాధ్యాయుడుగా పనిచేసిన శ్రీ కోగంటి సీతారామాచార్యులకు శ్రీ పుట్టగుంట రాయుడు చౌదరి — రు. 116—ఈ బహూకరించి సన్మానించారు. [ప్ర. వి.]

తాడేపల్లిగూడెం కళాశాల

ఆగస్టులో ప్రారంభంకాగల సూచన

తాడేపల్లిగూడెం, జూలై 22 :—పశ్చిమగోదావరిజిల్లాలో తాడేపల్లిగూడెంలోను, గుంటూరుజిల్లాలో మాచెర్లలోను 1966—67సంవత్సరంతో పి. యు. సి. నాలుగు సెక్షన్లతోకళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రిన్సిపాల్, అసిస్టెంటు లెక్చరర్లు తదితర సిబ్బందిని మంజూరుచేశారు. పరికరములు, సామగ్రి ఆర్డరు ప్రిన్సిపాల్స్‌కు ఖర్చు పెట్టేందుకు అనుమతియివ్వవలసినదిగా ఉన్నత విద్యాశాఖ డైరెక్టరును ఆదేశించటం జరిగింది. మొత్తం రు. 1,95,000 — ఖర్చు చేయుటానికి కూడా అంగీకరించింది. ... యువజన శిక్షణ కేంద్రములు ఖాళీగా వుంటున్న పంచాయతీ సమితిభవనములకు రెండు సంవత్సరములకు మార్చవలసిందని ప్రభుత్వ విద్యాశాఖ సూచించింది. ఇవన్నీ యిట్లావుండగా 20వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీనుండి ఏకసభ్య కమిషన్ సభ్యులు శ్రీ జె. వెంకటేశ్వర్లు రావటం జరిగింది. ఆంధ్రప్రభ విలేఖరితో ఆయన మాట్లాడుతూ తన నివేదిక యూనివర్సిటీకి సమర్పిస్తానని అన్నారు. యూనివర్సిటీ సూచించిన మేరకు అన్ని యేర్పాట్లు చేసినవెంటనే కళాశాల ప్రారంభంకావచ్చునని పరిశీలకులు అనుకుంటున్నారు.

ఈ రోజువరకు ప్రిన్సిపాల్ నియామకం జరగకపోవడం, ఆ భవనములో ఖాళీచేయక పోవడం, పరికరాలు, సామగ్రి లేకపోవటంతో ప్రజలు నిరుత్సాహంగా వున్నా ప్రభుత్వంచేపట్టినందున తప్పక కళాశాల ఆగస్టు మొదటి వారంలో నయినా ప్రారంభం అవుతుందని అంటున్నారు. [మ.వి]

గూడూరులో గనుల త్రవ్వకంపని నిలుపుదల

ప్రేలుడు మందుగుండుసామగ్రి లేనికారణంగా

గూడూరు, జూలై 22:— ప్రేలుడు మందుగుండు సామగ్రి, ఫ్యూజ్‌వైర్స్ లేని కారణంగా గూడూరు మైకా ప్రాంతంలో త్రవ్వకపుపని నిలిచిపోయే స్థితిఏర్పడినట్లు తెలుస్తున్నది. గతనెల 13 వ తేదీన గుమ్మిడిపూడినుండి రైల్వేవ్యాగన్‌లో పంపబడినట్లు చెప్పబడిన 10 టన్నుల ప్రేలుడు మందుగుండు సామగ్రి ఇంతవరకు గూడూరుకు చేరనట్లు తెలుస్తున్నది.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మైకా గనుల యజమానుల సంఘం ప్రధానకార్యదర్శి శ్రీ సి. సి. సుబ్బయ్య జోక్యం కల్పించుకని న్యూఢిల్లీలోని కేంద్ర కార్మికశాఖ, రైల్వే శాఖ మంత్రులకు టెలిగ్రాములు ఇచ్చారు. "ప్రేలుడు మందుగుండు సామగ్రి ... రుకు సత్వరమే పంపనట్లయితే, గనుల త్రవ్వకం పని నిలుపుదల తథ్యంకాగలదని ఆయన తన టెలిగ్రామ్‌లలో పేర్కొన్నారు. [మ.వి.]

మహాత్మామైత్రీ బృందం నూతన కార్యవర్గం

పాలకొల్లు, జూలై 22 :— పాలకొల్లు మహాత్మామైత్రీ బృందం సర్వసభ్యసమావేశం జూలై 16 న జరిగింది. వార్షికంగా జరిగే గాంధిజయంత్యుత్సవాలు 1966 అక్టోబరు 2నుంచి అతివైభవంగా జరుపుటకు, ఈ సందర్భంలో నాటకాలు శ్రీ కొర్రపాటి గంగాధరరావుచే రచింపబడిన "రాణీసంయుక్త" ఏకపాత్రాభినయం [స్త్రీలకు ప్రత్యేకం]పోటీలు నిర్వహించుటకు తీర్మానించటమైనది. ఈ సంవత్సరానికి బృందం గౌరవాధ్యక్షుడుగా శ్రీ తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి, అధ్యక్షుడుగా శ్రీ నల్లా రాజా, ఉపాధ్యక్షులుగా శ్రీ చేగొండి వెంకట హరిరామజోగయ్య, శ్రీ మద్దాల శ్రీ రంగనాయకులు, శ్రీ సెక్కంటి వెంకట జనార్దనరావు, కోట్ల వెంకటశేషయ్య శ్రీ మల్లంపల్లి అరుణాచలం, గౌరవ కార్యదర్శిగా శ్రీ ఏ. వీరస్వామిరాజా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ అందే పిచ్చయ్య, కార్య దర్శులుగా శ్రీ యియ్యపు వీరభద్రరావు, శ్రీ మద్దాల భీమన్న, శ్రీ మద్దాల రాజారావునాయ్డు, శ్రీ పోలిశెట్టి నర్సింహారావు శ్రీ గురజాపు వెంకట్రావు, ఆర్గనైజర్లుగా శ్రీ మద్దాల నాగబుల్లి తాతారావు, పోలిశెట్టి సీరస్వామి [పటీ], కోశాధికారిగా శ్రీ అరేటి వెంకటేశ్వరరావు, ఆడిట్ ఇన్‌చార్జిగా శ్రీ మంగెన వెంకటసుబ్బయ్య గరాపటిత్తుల అప్పారావు, స్టేజి ఇన్ చార్జిగా శ్రీ పిరా అప్పారావు, శ్రీ పొకల జగన్నాథరావు, మరి 21 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికైనారు. నాటికపోటీల వివరాలకై బృందం అధ్యక్షునికి వ్రాసి తెలుసుకోవచ్చును. [మ. వి.]

ఒంగోలు రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం

ఒంగోలు, జూలై 22:— స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో జూలై 18న రెడ్‌క్రాస్ సొసైటీ, ఒంగోలుశాఖ సమావేశం జరిగినది. డాక్టర్ యం. వి. యల్. నరసింహారావు అధ్యక్షత వహించారు. శ్రీ కురుగంటి రామనాథం [మునిసిపల్ స్పెషల్ ఆఫీసరు] మాట్లాడుతూ రోటరీ ఆర్గనైజేషన్ అనేది ఏ కొద్దిమందికో సంబంధించినసంస్థ అనే భావనను తొలగింపవలసినదిగా కోరారు. డాక్టర్ యం. వి. యల్. నరసింహారావు [అధ్యక్షుడు] మాట్లాడుతూ తను పదవీకాలంలో జరిగిన సేవలను గురించి వివరించారు. నూతన సంవత్సరానికి శ్రీయుతులు నాయని పార్థసారథి [అధ్యక్షుడు], శ్రీపి. శ్రీరావ్ [ఉపాధ్యక్షుడు] జి. యస్. ప్రకాశరావు [కార్యదర్శి], టి. యల్. యస్. స్వామి [కోశాధికారి], డి. రాఘవరావు, డాక్టర్ యం. వి. యల్. నరసింహారావు పి. వి. సుబ్బారావు, పి. రామమూర్తిలు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. [ప్ర. వి.]

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు రక్షణగోడ నిర్మించాలి

సంప్రదింపుల సంఘం అభ్యర్థన

నెల్లూరు, జూలై 22— నెల్లూరు రైల్వేస్టేషన్ సంప్రదింపుల సంఘం మూడవ సమావేశం యిటీవల యిక్కడ జరిగింది. రైల్వే మార్గానికి పట్టు ప్రక్కల వున్న పూరిపాకలను ఖాళీచేయించి, లహార్లన్నీ బాగు చేయాలని, రైల్వేస్టేషన్ యార్డుకు సురక్షితంగా ప్రహరీ గోడను నిర్మించాలని రైల్వే అధికారులను ఈ సమావేశం కోరింది. ఈ సమావేశానికి విజయవాడ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ సూపరింటెండెంట్ శ్రీ ఏ. ఏ. మజుందార్ అధ్యక్షత వహించారు. రాజకీయ ఉత్పాతముల కారణంగా ప్రహరీగోడ నిర్మాణానికి అవరోధం ఏర్పడినదని, ప్రజల సహకారం అందినచ్చినట్లయితే ఆ గోడను నిర్మాణించడానికి రైల్వే వారికి ఎట్టి అభ్యంతరం లేదని శ్రీ మజుందార్ అన్నారు.

రైల్వేమార్గం వెంబడి పూరిపాకలను ఖాళీచేయించడంలో విజయం సాధించగలమని నెల్లూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎస్. ఎం. ముర్తుజా అన్నారు. నెల్లూరు దక్షిణ స్టేషన్ మార్పును గురించి చర్చ జరిగింది. నెల్లూరు దక్షిణ స్టేషన్‌వద్ద ఓవర్‌బ్రిడ్జి ఏర్పాట్లను గురించి కూడా చర్చజరిగింది. ఈ సందర్భంగా శ్రీ ముర్తుజా మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు లోగడ ప్రకారం జరిగిపోయాయని, దీనికి సంబంధించిన పథకం పరిశీలనార్థం రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్‌వద్ద నున్నదని చెప్పారు. విజయమహల్‌వద్ద రైల్వే మార్గంపై అండర్ బ్రిడ్జి నిర్మాణం గురించిన విషయం కూడా ఈసమావేశంలో ప్రస్తావించబడింది.

రైళ్ల రాకపోకల సరియైన వేళలను గురించిన సమాచారాన్ని ప్రజలకు తెలియపర్చడానికి ఒక ఎంక్వయిరీ గుమాస్తాను నెల్లూరు స్టేషన్ లో నియమించాలని కూడా ఈసంఘం రైల్వే అధికారులను అభ్యర్థించింది. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌కోచ్‌లను, మొదటితరగతికి రిజర్వేషన్ సౌకర్యాలను రైల్వే అధికారులు అనుమతించలేదని శ్రీ ఏ. ఏ. సుబ్బారావు అన్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్ల మార్గంను రైల్వే అధికారులు మరమ్మతు చేయించాలని కూడా సంప్రదింపుల సంఘం కోరింది. [మ. వి.]

గూడూరు రోటరీ క్లబ్ వార్షికోత్సవం

గూడూరు, జూలై 22:— గూడూరు రోటరీక్లబ్ వార్షికోత్సవం యిటీవల శ్రీ పూడి వీరరాఘవయ్య అధ్యక్షతన జరిగింది. నెల్లూరు రోటరీ కార్యవర్గం రోటేరియన్లు చాలా మంది సభలో పాల్గొన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ పూడి వీరరాఘవయ్య, శ్రీ దొడ్ల భాస్కరరెడ్డిలు పదవీ విరమణచేయగా నూతన కార్యవర్గ సభ్యులుగా శ్రీయుతులు డాక్టరు బి. కృష్ణస్వామి [అధ్యక్షులు], కెప్టెన్ డాక్టరు సుంకర రామచంద్రరావు [ఉపాధ్యక్షుడు], శ్రీ కె.సుబ్బరామిరెడ్డి [కార్యదర్శి], శ్రీ పొన్నలూరు వెంగారెడ్డి [సహాయకార్యదర్శి] శ్రీయుతులు కె. వెంకటరెడ్డి, ఏ. వి. సుబ్బారెడ్డి, జి. దశరథరామిరెడ్డి, నెలబల్లి సుబ్బారెడ్డి [డైరక్టర్లు], శ్రీ బి. వి. కృష్ణారెడ్డి [కోశాధికారి]లు పదవులను స్వీకరించారు.

బహుమతులు

ఈ సంవత్సరం జిల్లాపరిషత్ హైస్కూలులో హెచ్. ఎస్. సి. క్లాసులో ప్రథమునిగా ఉత్తీర్ణుడైన చిరంజీవి కె. వి. ప్రసాదరావుకు శ్రీ పూడివీరరాఘవయ్య గోల్డు మెడల్‌ను, ఎస్. ఎం. గరల్స్ హైస్కూలులో యస్. యస్. ఎల్. సి. క్లాసు లో ప్రథమురాలుగా ఉత్తీర్ణురాలైన కుమారి సుంకర లతారామచంద్రరావుకు శ్రీ దొడ్ల భాస్కరరెడ్డి గోల్డు మెడల్‌ను శ్రీ బి. వి. కె. రెడ్డి బహూకరించారు.

కుమారి సుంకర లతారామచంద్రరావు కృతజ్ఞత తెలిపారు. శ్రీ పూడి వీరరాఘవయ్య గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల క్లబ్‌లకు గవర్నరు గ్రూపుప్రతినిధిగా నియమింపబడినట్లు ప్రకటింపబడింది.

ప్రధాన అతిథి డాక్టరు కె. రామమోహనరావు గూడూరు రోటరీక్లబ్ అభివృద్ధిని వివరించారు.

వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఓ. ఎస్.రెడ్డి, డాక్టరు కృష్ణస్వామి, మిస్. ఇ. స్టాల్, జి. అలెగ్జాండరు, డాక్టర్ టి. ఎస్. హౌవర్ [ప్రిన్సిపాల్]లు కూడా మాట్లాడారు.

కె. యం. కె. రెడ్డి వందన సమర్పణ చేశారు. [మ. వి.]

సెప్టెంబరు-అక్టోబరు పరీక్ష

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రకటన

తిరుపతి, జూలై 22:— శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరీక్షాధికారి ... వేరకు హాజరుకాని కారణంగా సెప్టెంబరు—అక్టోబరు పరీక్షలకు వ్రాయనున్న విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం మొదటి టెరమ్‌తో విశ్వవిద్యాలయంకు హాజరైన పక్షంలో పరీక్షకు కూర్చోవచ్చును.

ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ అధ్యయన విషయాల కమిటీ విన్నపం ఇక్కడ ఈ నిర్ణయం చేసింది.

ఒక ప్రధాన, రెండు అదనపు సబ్జెక్టులతో మూడుసంవత్సరాల స్పెషల్‌కోర్సు విద్యార్థులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.

నర్సాపురం స్వర్ణకారుల వార్షికోత్సవం

నర్సాపురం, జూలై 22:— నర్సాపురం పట్టణ స్వర్ణకారుల ద్వితీయ వార్షికోత్సవం శ్రీ శివకోటి అప్పలాచార్యుల అధ్యక్షతన జరిగింది. శ్రీయుతులు రామోజు చంద్రయ్య, గున్నాబత్తుల నారాయణమూర్తి, కొనినా బ్రహ్మానందరావు, మానేపల్లి వెంకట్రాజులు స్వర్ణ నియంత్రణ గురించి ప్రసంగించారు. యీ క్రిందివారు నూతన సంవత్సరానికి కార్యనిర్వాహక సభ్యులుగాఎన్నుకోబడ్డారు: అధ్యక్షులు: శ్రీ అక్కోజు సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు: శ్రీ కర్రి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి: శ్రీ అంబరావు. లక్ష్మణమూర్తి, సహాయ కార్యదర్శి: శ్రీ కొమ్మోజు అప్పలాచార్యులు, కోశాధికారి: శ్రీ బిస్సాడ వెంకటేశ్వర్రావు. [మ వి.]

మంగళగిరి రోడ్‌పద్ద ఓవర్‌బ్రిడ్జికి విజ్ఞప్తి

గుంటూరు, జూలై 22:— మంగళగిరి రోడ్డు వద్ద రైల్వేలెవెల్ క్రాసింగ్‌పై ఓవర్ బ్రిడ్జిని నిర్మించవలసినదిగా కోరుతూ కేంద్ర రవాణాశాఖ స్టేట్‌మంత్రి శ్రీ కె. రఘురామయ్యకు ఒకవినతిపత్రం 19 వ తేదీన సమర్పింప బడింది.

రైల్వేగేటువద్ద ... వాహనాలు నిలిపివేయబడుతున్నవని వినతిపత్రం సమర్పించిన శ్రీ బి. కోటేశ్వరరావు [మున్సిపల్ కౌన్సిలర్] పేర్కొన్నారు.

గుంటూరునుండి హైదరాబాద్‌కు ఒక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని స్టేషన్ యార్డులోగల ఓవర్‌బ్రిడ్జిని అరండల్‌పేట ... విస్తరించాలని, బ్రాడీపేట, అరండల్‌పేట ప్రజలసౌకర్యార్థం మరొక బుకింగ్ ఆఫీసును నెలకొల్పాలని కోరుతూ ఈ విషయమై కృషిచేయాలని మంత్రిని వినతిపత్రంతో కోరింది.

రైల్వేమంత్రిత్వశాఖతో ఈవిషయమై పరిశీలింపగలనని మంత్రి వాగ్దానంచేశారు.

తరిగొప్పుల, జూలై 22:— ... తాలూకా నెంపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీ బొట్ల రామారావు, మునసబు శ్రీ వెంపాటి వెంకటరత్నం, శ్రీ కేసర సోమిరెడ్డి, పంచాయితీ సభ్యులు, తదితర పెద్దలు కలిసి మొత్తం రు. 808లు విరాళాల రూపంలో సేకరించి ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపడినవారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగానే ప్రభుత్వం వారిచే 24 ఇండ్ల వారికి మొత్తం రు. 720 ల సహాయం చేయబడింది. అగ్ని బాధితులు సంతృప్తిగా తిరిగి తమ యిండ్లను నిర్మించుకుంటున్నారు. [మ. వి.]

విద్యాధరపురం లేబర్ కాలనీ ప్రజల అగచాట్లు

మునిసిపల్ అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

విజయవాడ, జూలై 22 :— వర్షాకాలం ప్రారంభం కాగానే విజయవాడలోని విద్యాధరపురంలోగల లేబరు కాలనీ గృహాలు వర్షపు నీటితో మునిగితేలుతూ వుంటాయి. వర్షం నీరు ఎటూ పోక ఇళ్ళచుట్టూ తన్నిబట్టే ఉంటుంది. కప్పలు, పాములు, ఇతర అపాయకరమైన పురుగులు పుట్టి ఈ నీటివల్ల అక్కడి కార్మిక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ బాధ కు తోడు దోమల బెడద కూడా విపరీతంగానున్నదని విద్యాధరపురం లేబరు కాలనీ కార్యదర్శి శ్రీ పి. కోదండరామిరెడ్డి తెలియజేస్తున్నారు.

ప్రతి సంవత్సరం మున్సిపాలిటీవారు ఈ కాలనీలో డి. డి. టి. స్ప్రే మందును చల్లి కొంత సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఎట్టి మందు చల్లలేదు. ఇళ్ళచుట్టూ చేరిన వర్షపునీటివల్ల మలేరియా కలరా లాంటి వ్యాధులు సంభవిస్తాయేమోనని లేబరు కాలనీ ప్రజలు భయపడుతున్నారు. వీధులలో విద్యుచ్ఛక్తిస్తంభాలు ఉన్నాకూడా కొన్ని స్తంభాలకు బల్బులు లేకుండా ఉన్నాయి. అన్నింటికన్నా పాముల భయం ఎక్కువగా వుంది. గనుక మా మున్సిపల్ అధికారులు మా లేబర్ కాలనీ ప్రజల ఇబ్బందులను గమనించి వెంటనే తగు రక్షణ చర్యలను తీసుకొనవలసిందని కార్యదర్శి కోరుతున్నారు.

విద్యావిషయాలలో ఉపాధ్యాయుల శ్రద్ధ

మచిలీపట్నం, జూలై 22:— శ్రీ ఎం. వి. రాజగోపాల్ [రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్] ఇటీవల యిక్కడ ఉపాధ్యాయుల సమావేశంలో కృష్ణాజిల్లా టీచర్సుగిల్డు కార్యవర్గం, మచిలీపట్నం టీచర్సు అసోసియేషన్ల రాయబారపక్షాలనుకలిసి వాని అధ్యక్షులు శ్రీ సి. ఉమారామలింగేశ్వరరావు, శ్రీ కె. రాజశేఖరరావు సమర్పించిన విజ్ఞప్తులను స్వీకరించారు. సమావేశానికి అధ్యక్షతవహిస్తూ జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, సమితిస్థాయిలో ఎలిమెంటరీ, పరిషత్‌స్థాయిలో సెకండరీ విద్యావిధానాలలో యిటీవల వచ్చిన మార్పులవల్ల తమకు కలిగిన యిబ్బందులను వివరించారు. శ్రీ ఆర్. చక్రధరరావు [జిల్లా విద్యాశాఖాధికారి], శ్రీ పి. వెంకయ్య [ఇన్స్పెక్టరు], శ్రీ టి. రామిరెడ్డి, శ్రీ కె. నరసింహారావు [జిల్లా పరిషత్ కార్యదర్శి; ఉప కార్యదర్శులు] సమావేశంలోగలరు. దేశంలో ప్రణాళికా ఫలితాలు విద్యను మూడవ స్థానానికి నెట్టటం విచారకరమని డైరెక్టరు అన్నారు. అచిరకాలంలో ఉపాధ్యాయుల ఆర్థిక స్థితి అభివృద్ధిచెందగలదన్నారు. సిలబస్ ... దంలో, పాఠ్యగ్రంథాల ఎన్నికలో, పరీక్షా సంస్కరణలో, అనుభవజ్ఞులగు ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌టీచర్లు ఇతోధికంగా పాల్గొనాలని సూచించారు.

ఇటీవల ఒక సోషల్‌స్టడీస్ పాఠ్యగ్రంథాన్ని గూర్చి తెలుగు విద్యార్థిలో వెలువడిన వ్యాసాన్ని పురస్కరించుకొని, శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు [సంపాదకుడు]ను అభినందించారు. కార్యదర్శి శ్రీ ప్రభాకరరావు వందన సమర్పణ గావించారు. [మ. వి.]

తిరుమలకు రెండవ ఘాట్‌రోడ్డు

ధర్మకర్తల సంఘం నిర్ణయం

తిరుపతి, జూలై 22:—శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం, వ్యాకరణం, సాహిత్యంలో సంస్కృతం కోర్సు ప్రారంభించడానికి తిరుపతి దేవస్థానం ధర్మకర్తల సంఘం నిశ్చయించింది. యం. ఎ. డిగ్రీతో సమానమైన 'శిరోమణి'తో కూడా శిక్షణ ఇస్తారు.

తిరుపతినుండి తిరుమలకు బస్సుల రాకపోకలకై రెండవ ఘాట్‌రోడ్డు నిర్మించేనిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అభ్యర్థించడానికి కూడా సమావేశం తీర్మానించింది.

చంద్రగిరి వైపునుండి విద్యుత్ త్రాటి మార్గం వేయాలన్న లోగడ ప్రతిపాదనను సమావేశం ప్రక్కకు బెట్టింది.

వెంకటనాగారం పంపింగ్ పథకం ప్రారంభం

రాజమండ్రి, జూలై 22:—ఇక్కడికి ఐదు మైళ్ళదూరంలో వున్న వెంకటనాగారంలో జూలై 18వ తేదీన వెంకటనాగారం పంపింగ్ పథకానికి ధవళేశ్వరంలోని గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ అధికారి శ్రీ వి. శేషాచార్యులు ప్రారంభోత్సవం చేశారు.

ఈ పథకం రు. 6లక్షల వ్యయంతోనిర్మించబడింది. ఈ పథకంవల్ల తొర్రేడు, కాతేరు గ్రామాలలోని రెండు వేల ఎకరాలలోని వరిపంటకు నీరు సరఫరా అవుతుంది. ఇక్కడ పొగాకు కూడా పండించబడుతున్నవి. అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సి హెచ్. సత్యనారాయణమూర్తి, కంట్రాక్టర్ శ్రీ డి. సూర్యనారాయణరెడ్డి సహాయంతో ఈ పథకాన్ని పూర్తి చేశారు. [మ. వి.]

అనంతపురం కాలేజీలో సీటుకు రద్దీ

అనంతపురం, జూలై 22:—స్థానికఆర్ట్సు కళాశాల సీట్లకు గత సంవత్సరాలకంటే ఈ సంవత్సరం రద్దీ ఎక్కువయింది. పి.యు.సి. సైన్సు గ్రూపుకు 741 దరఖాస్తులువచ్చాయి. అందులో 98 స్త్రీలు ఉన్నారు. అయితే సీట్ల సంఖ్య 360. 270 మేథమాటిక్స్ సీట్లకు 329 దరఖాస్తులువచ్చాయి. హిస్టరీ గ్రూపులో 140 సీట్లకు 104 దరఖాస్తులు వచ్చాయి. ఆ అభ్యర్థులంతా ఎన్నుకోబడ్డారు.

బి ఎస్ సి కోర్సు బి.సి జడ్ గ్రూపు 100 సీట్లకు 388 దరఖాస్తులువచ్చాయి. అలాగే ఎం పి ఎస్, ఎం పి సి, ఎం ఇ ఎస్ గ్రూపులకుకూడా రద్దీ ఎక్కువగావుంది. హిస్టరీ, ఫిలాసఫీ గ్రూపులకు అంతవత్తిడిలేదు. అందరికీ సీట్లుదొరికాయి.

షిఫ్టు పద్ధతి ప్రవేశపెట్టి సీట్లసంఖ్య పెంచినప్పటికీ, 50శాతం అభ్యర్థులకు సైన్సు గ్రూపులు సీట్లు లభించిక పోవచ్చు. [మ. వి.]

తెలుగు ఆయింట్‌మెంట్

బి-టెక్స్

తామర, దురద, కురుపులు, గజ్జి, మొటిమలు, పుండ్లు, చలతో చెయ్యి కాలు పగుళ్లకు, జంతువుల దేహముమీద గాయములకు వాడినచో అవి తప్పక నయమగును

స్టాకిస్టులు: మాంగిలాల్ ... విజయవాడ

మీ వ్యవసాయం లాభసాటిగా వుండాలంటే, తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం సంపాదించటానికి పేరొందిన

పంటపొలాల పంపుతో అమర్చినట్టి

బి. ఇ. టి.

ఎలక్ట్రిక్ మోటారులనే ఎన్నుకోండి



A.C. Squirrel Cage. Induction Type. Screen Protected
400/440 Volts, 3 Phase, 50 Cycles, 1440 RPM.

BET Electric Motor coupled with DPF Pump

ఎందుకు కొనాలి?

★ తక్కువ కరెంటు ఖర్చు ★ అందమైన ఆకారం
★ నిశ్శబ్దంగా పనిచేస్తుంది ★ నిక్కచ్చియైన తయారీ
★ అద్భుతమైన పనితనం ★ 2 సంవత్సరముల గ్యారంటీ

గమనిక : ఇది నీళ్ళు తోడే వేగం మిమ్ము నిశ్చయంగా ఆశ్చర్య పరచగలదు.

3 H.P. మొదలు 10 H.P. వరకు లభించును

Telegrams 'ELBOWS' Telephone 58208

సబ్ ఏజెన్సీల కొరకు దిగువ ఏజెంట్లకు వ్రాయండి:
ప్రాతినిధ్యములేని ప్రాంతాలలో ఏజెంట్లు కావలెను

మెస్సర్స్ ది బొంబే హార్డువేర్ సిండికేట్

12/79, రంగనాధన్ వీధి, మద్రాసు—1.

71

మీ ధనము
పరిపూర్ణత గల అనుభవనీయమైన,
డెబ్బది సంవత్సరములకు
మించి వ్యవహరించబడుచున్న
సంస్థలో వున్నది.
పంజాబ్ నేషనల్
బ్యాంక్‌లో
వున్నప్పుడు

PR.PNB.4801 Tel

వియత్నాంపై అమెరికా కొత్త శాంతియత్నాలకు హనోయ్ తిరస్కృతి
—శ్రీ డీన్‌రస్క్ వెల్లడి

వాషింగ్టన్ జూలై 22:—వియత్నాంపై శాంతి చర్చలకు అమెరికా చేసిన కొత్త ప్రయత్నాన్ని ఉత్తర వియత్నాం తిరస్కరించిందని అమెరికన్ విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ నిన్న కొందరు విదేశ విద్యార్థులతో ప్రసంగించిన సందర్భాన పేర్కొన్నారు.

అయితే, ఉత్తర వియత్నాం అభిప్రాయం తెలుసుకోవడానికి అమెరికా ఏవిధ్వారా ప్రయత్నించినదీ శ్రీ రస్క్ వెల్లడించలేదు.

రెండుమూడు వారాల క్రితమే ఉత్తర వియత్నాం తాము చెయ్యదలచినది నిలిపివేసి, చర్చలకు సిద్ధపడబోవడంలేదని స్పష్టీకరించబడిందని ఆయన అన్నారు.

శాంతి చర్చలకు అమెరికా తన ప్రయత్నాలను కొనసాగించగలదని హనోయ్‌తో రాయబారాలు కొనసాగిస్తూనే ఉండగలమని శ్రీ రస్క్ అన్నారు.

డిగోల్, హోచిమిన్‌ల సమావేశం నిజంకాదు

వియంటియేన్, జూలై 22:— వచ్చే నెలలో ప్రెసిడెంట్ డిగోల్, ప్రెసిడెంట్ హోచిమిన్‌లు సమావేశ మవుతారన్న వార్తలు నిజంకావని ఉత్తర వియత్నామీస్ ఉద్యోగులు నిన్న అన్నారు.

హో గొయికి ప్రెసిడెంట్ డిగోల్ ఆహ్వానించటేసినట్లు తమ చార్జి డి ఎఫెయిర్స్ శ్రీ ఎన్ డ్యుయెన్ ఖాన్ పత్రికా ప్రతినిధులతో అన్నట్లుగా వ్యాపించిన వార్త కూడా నిజంకాదని వీరు అన్నారు.

ప్రెసిడెంట్ హోచిమిన్ ఆగస్టు 31 న జనరల్ డిగోల్ ప్నాంపెన్‌ను దర్శించినప్పుడు అక్కడకు వెడతారన్నమాట కూడా నిజంకాదని అన్నారు.

మరి 8మంది వైమానికుల గల్లంతు

సైగాన్, జూలై 22:— ఉత్తర వియత్నామీస్ లక్ష్యాలపై నిన్న జరిపిన దాడులలో మరి మూడు విమానాలు కూల్చివేయబడిన పిమ్మట అమెరికన్ సైన్యాధికారులు మరి ఎనమండుగురు వైమానికుల జాడ తెలియడం లేదని అన్నారు.

తమకు పట్టుబడిన అమెరికన్ వైమానికులను యుద్ధాపరాధులుగా నిర్ణయించి ఉరితీసే పక్షంలో అమెరికన్ పైలట్లు హనోయ్, హైఫాంగ్ నగరాలపైన ఇతర ప్రాంతాలపైన దాడులను తీవ్రం చేయగలరని దక్షిణ వియత్నాం ప్రధాని ఎయిర్ మార్షల్ ఎన్‌గ్యుయెన్ కావో కీ అన్నారు.

అయిదు అమెరికన్ విమానాలు కూల్చివేయబడినవని, పెక్కు విమానాలు నష్టపరచబడినవని, కొందరు వైమానికులు ఖైదీలుగా పట్టుబడ్డారనీ, హాంగ్‌కాంగ్‌లో వినిపించిన ఉత్తర వియత్నామీస్ న్యూస్ ఏజన్సీ వార్త తెలుపుతున్నది.

ఇప్పటికి ఉత్తర వియత్నాంపై కూల్చివేయబడిన అమెరికన్ విమానాల సంఖ్య 1241 అని కూడా ఏజన్సీ అన్నది.

భూతల రంగంలో తెరుతుగా జరిగిన సంఘర్షణలలో అమెరికన్ నౌకాదళ సైనికులు నిన్న 49 మంది ఉత్తర వియత్నామీస్ సైనికులను పరిమార్చినట్లు తెలుస్తున్నది.

లాహోస్ సరిహద్దుకు దగ్గరగా జరిగిన సంఘర్షణలో అమెరికన్ బి 52 తరగతి విమానాలు వియత్‌కాంగ్ గెరిల్లాలు రహస్యంగా చొరబడే స్థావరాలపై బాంబులు వేశారు.

సైగాన్‌కు 66 మైళ్ళ దూరంలోని ఎన్‌తాంగ్‌కు పెట్రోలు గొనిపోతున్న లారీ ఒకటి వియత్‌కాంగ్ గెరిల్లాలు నాటిన మందుగని పేలిపోవడం ఫలితంగా పెక్కుమంది దక్షిణ వియత్నామీస్ సైనికులు నిహతులైనారని, కొందరు గాయపడ్డారనీ, తెలుస్తున్నది.

చేజిక్కిన ఉత్తర వియత్నాంయుద్ధఖైదీలు
అమెరికన్ అధికారులు సైగాన్ ప్రభుత్వానికి అప్పగించలేదట

వాషింగ్టన్, జూలై 22:—ఇటీవల రెండు ఉత్తర వియత్నామీస్ టార్పెడో పడవలను టాంకిన్ సింధుశాఖలో ముంచివేసినప్పుడు తమకు చిక్కిన 19 మంది ఉత్తర వియత్నామీస్ యుద్ధఖైదీలను అమెరికన్ అధికారులు దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి అప్పగించలేదని అమెరికన్ విదేశాంగశాఖ నిన్న ప్రకటించింది.

కమ్యూనిస్టు ఖైదీలను దక్షిణ వియత్నామీస్ ఉరితీస్తున్నారట నిజమేనా అని ప్రశ్నించగా, తమకు చిక్కిన ఖైదీలను అప్పగించకుండా ఉండటానికే నిర్ణయించుకున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి శ్రీ రాబర్ట్ మెక్లోస్కీ అన్నారు.

క్రీడాలోకం

ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు

లండన్, జూలై 22:— ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలలో నిన్న విరామదినం. నేటినుంచి క్వార్టర్ ఫైనల్ పోటీలు ప్రారంభమవుతాయి.

ఓడిన దేశాలు అప్పుడే వెళ్ళిపోనారంభించాయి. పెద్ద ఆశలతోవచ్చిన బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్ దేశాల ఆటగాళ్ళ మనోవ్యథ వివరింపగా కష్టమైనది. దేశప్రజలను ఏ ముఖంతో చూడాలనేదే వారి సమస్య. బ్రెజిల్ విషయంలో ఇది మరీ పెద్ద సమస్య. బ్రెజిల్ తప్పక ఫైనల్ రౌండ్సుకు రాగలదను భావంతో, నేడు ప్రత్యేక స్టేడియమ్‌మీద 400 మంది బ్రెజిలియన్లు రానున్నారు.

ఓడిన ఈ జట్లకు నిన్న పిరోట్సలు సన్మానం యివ్వబడింది.

ఇప్పటి వరకూ పోటీ విశేషాలలో ముఖ్యంగా చెప్పతగ్గవి:

ఇంగ్లండ్‌కు ప్రతిగా ఎవ్వరూ గోలుచేయలేదు. పోర్చుగల్ [8] ఎక్కువ గోల్సు చేసింది. పశ్చిమ జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్, ఉరుగ్వే పోర్చుగల్, రష్యా ఒక్క పోటీ ఓడలేదు. రష్యా, పోర్చుగల్ ఆడిన మూడు పోటీలు గెల్చాయి. ఇంతవరకు ప్రతిభలో పోర్చుగల్ అగ్రస్థానం.

స్టేట్‌బ్యాంకు టేబుల్ టెన్నిస్

హైదరాబాద్, జూలై 22:— నిన్న ఇచట పూర్తి అయిన స్టేట్‌బ్యాంకు టేబుల్ టెన్నిస్ పోటీలలో బొంబాయికి చెందిన అమల్‌సద్‌వాలా సింగిల్స్, డబుల్స్ చాంపియన్‌షిప్ రెండూ సాధించాడు.

సింగిల్స్ ఫైనలులో అమర్‌సద్‌వాలా ఫెర్నాండెజ్‌ను 25, 23, 17—21, 21—18, 21—11 తో ఓడించాడు. ఫెర్నాండెజ కన్నామిన్నగా ఆడకపోయినా ఎక్కువ నింకడతో అమల్‌సద్‌వాలా ఆడాడు.

డబుల్స్ ఫైనలులో అమల్‌సద్‌వాలా, ఖోడాజీఅజాం, భరతన్‌ను 11—21, 21—17, 21—12, 19—21, 21—16 తో ఓడించారు.

ఇతర వార్తలు

హైదరాబాద్ రహీం ఫుట్‌బాల్‌లీగులో హైదరాబాద్ పెలిపోస్సు, సికింద్రాబాద్ బ్లూస్‌ను 6—0 గోల్సుతో, ఆర్టిలరీ సెంటర్ రైల్వే రిక్రియేషన్ క్లబ్‌ను 2—0 గోల్సుతో ఓడించారు. పెలిపోస్‌కు ఎరమేష్ 3 గోల్సు, మొయిన్ 2 గోల్సు, సుకూర్ ఒక గోలు చేశారు.

మొంటానాలో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంటులో ముఖర్జీ [ఇండియా] పెర్రీ యాన్ [దక్షిణాఫ్రికా] మీద 6—2, 4—6, 3—6 తో ఓడాడు. డబుల్స్‌లో డిప్రాం పార్ట్నరుగా ముఖర్జీ సెమీఫైనలుకు చేరాడు.

హిల్‌వర్స్‌మ్ [హాలెండు] లో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంటులో ప్రేమజిత్‌లాల్ [ఇండియా] పింటో బ్రేవో [బ్రెజిల్] మీద 3—6, 6—3, 2—6 తో ఓడాడు. డబుల్సులో మపుద్ [ఆఫ్రికా] పార్ట్నరుగా విలాల్ మొదటి రౌండు గెల్చాడు.

హావర్‌ఫర్డ్‌లో జరిగిన ఒక టెన్నిస్‌పోటీ 3 గంటల 45 నిమిషాలు జరిగింది. ఇందులో 94 గేములు ఆడారు. సుదీర్ఘ పోటీలలో ఇదొకటి. ఈ పోటీలో వింబుల్డన్ చాంపియన్ విల్‌పే క్రాస్ [43] బపురే [ఆస్ట్రేలియా]ను 32—34, 6—4, 10—8 తో ఓడించాడు.

బెంగుళూరులో జరుగుచున్న స్టేట్‌బ్యాంకు క్రికెట్ టోర్నమెంటులో సబ్బిడియరీస్ హైదరాబాద్‌ను 2 వికెట్లతో, మద్రాసు కలకత్తాను 7 వికెట్లతో ఓడించి ఫైనలుకు చేరారు.

స్కోరు: సబ్బిడియరీస్: 287, 136—8 వికెట్లకు, హైదరాబాద్ 179, 264.2 మద్రాసు 312 [5], 143—3, కలకత్తా 179, 270.

విశాఖపట్నం పమ్మి సత్యనారాయణ ఫుట్‌బాల్ టోర్నమెంటులో ఎన్. ఇ. రైల్వే ఆంధ్ర క్లబ్‌ను 3—1 గోల్సుతో ఓడించింది.

స్త్రీ సంక్షేమ మంత్రి పర్యటన కార్యక్రమం

హైదరాబాదు, జులై 22:— స్త్రీ సంక్షేమ మంత్రి శ్రీమతి సదాలక్ష్మి జులై 24 న తేదీన వరంగల్ వెడతారు. వరదన్నపేటలో పాఠశాలా భవనాలకు ప్రారంభోత్సవం చేసి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం హసన్‌పర్తిలో జరుగనున్న హరిజన మహాసభను ప్రారంభించి రాత్రికి తిరిగి హైదరాబాదు చేరుకుంటారు.

వెనుకబడిన జాతుల సమాఖ్య
కర్నూలుశాఖకు అధ్యక్షుడుగా ఎస్. జైరాజు పేర్కొనబడిన వైనం

హైదరాబాద్, జులై 21:— ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సమాఖ్య వారు శాసనసభ్యుడు శ్రీ ఎస్. జైరాజును కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడుగా ఎన్నిక చేశారు.

శ్రీ బి. శివభూష్యం శ్రీ సి. హుస్సేన్ సాహెబ్ గార్లు ఉపాధ్యక్షులు. కె. రామకృష్ణాగౌడ్ జనరల్ సెక్రటరీ, శ్రీ బి. నరసింగులు, వీరన్న రెడ్డిగార్లు కార్యదర్శులు. శ్రీమతి వసుంధరాదేవి, శ్రీమతి లింగమ్మ, శ్రీమతి శేషమ్మ, మరి అయిదుగురు సభ్యులుగా పేర్కొనబడ్డారు.

ఇంజనీరింగ్ పరిశ్రమ వేతనసంఘ సమావేశం
వాయిదా పడ్డట్టు శ్రీ జగన్నాథరావు ప్రకటన

హైదరాబాద్, జులై 20:— ఇంజనీరింగ్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన వేతన నిర్ణాయకసంఘం బెంగుళూరులో సమావేశమై, తాత్కాలిక సహాయంపై తన నివేదికను కేంద్రం అంగీకరించి సహాయాన్ని ప్రకటించేవరకు వాదనలు వినడాన్ని వాయిదా వేసిందని భారత జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వేదుల జగన్నాధరావు చెప్పారు.

ఇంజనీరింగ్ పరిశ్రమ వేతనాల సంఘం బెంగుళూరు సమావేశానికి హాజరై ఆయన నేడిక్కడకు తిరిగివచ్చారు. హిందూస్తాన్ నౌకానిర్మాణకేంద్రం ఆంధ్రలో ఇతర ఇంజనీరింగ్ పరిశ్రమలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందూస్తాన్ నౌకాకేంద్రం కార్మిక సంఘ కార్యదర్శి శ్రీ కె. వి. రత్నం కూడా ఆయన వెంటవున్నారు.

ఈ వేతన సంఘం తాత్కాలిక సహాయంపై నాలుగు నెలల క్రితం నివేదిక సమర్పించినా, కేంద్రం మౌనం వహించిందని, శ్రీ జగన్నాధరావు అన్నారు.

ముందు తీసుకోదగు చర్యగురించి పరిశీలించడానికి ఆగస్టు మూడవవారంలో ఢిల్లీలో సమావేశం కావాలని ఈ బోర్డు నిర్ణయించిందని, పబ్లిక్‌సెక్టర్ శాఖ వర్కుషాపులో వారిని కూడా యిందులో చేర్చవలసిందని తాము కోరామని శ్రీ జగన్నాథరావు చెప్పారు.

అనావృష్టిపీడ తొలగినట్లే
రాష్ట్రపరిస్థితిపై అధికారవర్గాల సంతృప్తి

హైదరాబాదు, జులై 21:— ఇటీవల వానలవల్ల రాష్ట్ర మంతటా పరిస్థితులు చక్కబడినవనీ, ప్రజలకు మనస్సులలోని ఆందోళన, అలజడి తగ్గినవనీ రెవిన్యూ బోర్డు సభ్యుడు శ్రీ ఎస్. భగవాన్‌దాస్ నేడిక్కడ తెలియచేశారు.

శ్రీ భగవాన్‌దాస్ ఆంధ్రప్రభ విలేఖరితో యింకా యిలా అన్నారు: "మహబూబ్‌నగర్‌లో నిన్న నాలుగు ముక్కలు వాన పడింది. రాయలసీమ జిల్లాలలో కూడ వాన బాగా పడింది. అయితే చెరువులు నిండినదీ, లేనిదీ యింకా తెలియరాలేదు. వానలు జులై 13 ప్రాంతంలో అనగా ఏటాకంటె ఒక నెల ఆలస్యంగా ప్రారంభమైనవి. వానలు యిలాగే మరికొన్ని రోజులు కురిస్తే సేద్యపుపనులు మామూలుగా జరిగిపోతవి. వానలు వలసినంతగా పడలేదని కొందరు కలెక్టర్లు వ్రాశారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు మళ్లీ వేయాలి. రాయలసీమ, ఖమ్మం, నల్గొండ మున్నగు జిల్లాలలో అనావృష్టి సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించిన పనులను వానలు బాగా కురిసిన వెంటనే ఆపివేయవలసిందిగా కలెక్టర్లకు ఆదేశింపడమైనది. అయితే జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు అలపెట్టిన పనులు మాత్రం యథాతథంగా కొనసాగగలవు.

CIBA

Binaca Baby Powder, Mummy p-l-e-a-s-e. I want to be soft, velvet-smooth and kissable... like baby. CIBA has even added Bradosol, the gentlest antiseptic for baby's skin protection. I want to be protected too, please.

baby powder with a gentle baby-antiseptic

నేడే విడుదల
విజయవాడ - సరస్వతి రాజమండ్రి - విజయా
సకుటుంబముగా చూడవలసిన చిత్రం

ప్రసాద్‌ప్రొడక్షన్సువారి
దాదీ-మా
పూర్తి ఈస్ట్‌మన్‌కలర్‌చిత్రం
నిర్మాత, దర్శకుడు: L.V. ప్రసాద్ సంగీతం: రోషన్
స్వరాజ్యం రిలీజ్
NAYRANG

మీరు పెట్టగల ధరలకు అత్యుత్తమమైన వస్త్రాలు— అవే ట్విన్ టస్కర్: గట్టివి, ఎక్కువకాలం మన్నిక. కొత్తదనం పోకుండా అలాగే వుండగలవు. ఎన్ని ఉతుకులు పడినా మృదుత్వం వదలదు.

మధురై మిల్స్ కంపెనీ లిమిటెడ్ మధురై.
మేనేజింగ్ ఏజెంట్లు ఏ. & యఫ్. హార్వే లిమిటెడ్

హార్వే
ట్విన్ టస్కర్
పాప్లిన్ — డ్రిల్ — కేంబ్రిక్

ఎనిమిదవ తరగతిలో కాంపొజిట్ లెక్కలు

ఆంధ్రప్రదేశ విద్యాశాఖ డైరెక్టరుగారు 8 వ తరగతిలో కాంపొజిట్ లెక్కల బోధన జరుపవలెనని నిశ్చయించి ఆర్. సి. నెం. 239/టి—1—1/65 డి. 13—7—66 సర్క్యులరుద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంతమునకు [గుంటూరు జిల్లా మినహా] మా భాస్కర గణితమును పాఠ్యగ్రంథముగా నిర్ణయించినారు. భాస్కర గణితము ప్రతులు 25 వ తేదీకి ముద్రితమై అమ్మకమునకు సిద్ధముగా ఉండగలవు. కనుక ప్రధానోపాధ్యాయులు, గ్రంథ విక్రేతలు తమకు కావలసిన ప్రతులకై ఆర్డర్లు పంపగోరెదము.

వేంకట్రామ అండ్ కో.,
హెడ్డాఫీసు: విజయవాడ
ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతములోని మా బ్రాంచీలు:
విజయవాడ, తాడేపల్లిగూడెము, పాలకొల్లు, రాజమండ్రి
విజయనగరము.

సిరామరకలు పూర్తిగా కడిగివేయబడును!
క్వింక్
వాషబుల్ రాయల్ బ్లు
ప్రపంచములో చాలా ప్రసిద్ధియైన సిరా— బట్టల మీద చేతులమీద పడిన సిరా మరకలు సబ్బు మరియు నీటితో త్వరితంగా తొలగింపబడే సదుపాయము గలది.
పార్కర్ కంపెనీ లిమిటెడ్, మద్రాస్.

మేము సంతోషపూర్వకముగా తెలియపరచున దేమన
మా క్రొత్త బ్రాంచీలు
అద్దంకి
(గుంటూరు జిల్లా)
మడకశిరా
(అనంతపూర్ జిల్లా)
యందును మా పే ఆఫీసు అప్‌గ్రేడేషన్
ధర్మవరం
(అనంతపూర్ జిల్లా) యందును
26—7—66 మంగళవారము ప్రారంభించుచున్నాము.
ఈ బ్రాంచీల సర్వీసులను వినియోగించుకొనవలసినదిగా మిమ్ము కోరుతున్నాము.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ సర్కిల్
టి ఆర్. వరదాచారి, సెక్రటరి అండ్ ట్రెజరర్.

క్రొత్తది!
తలనొప్పి? రొంప? ఫ్లూ?
ఆవెదన్®

అద్భుతమగు 'ఎపెప్'తో త్వరగా, సురక్షితముగా, నిశ్చయముగా తగ్గిపోవును





ఆవెదన్ అధునాతన మైనది. దీనిని వాడి చూడండి. తల నొప్పి, పంటి పోటు, నడ్డి నొప్పి, కండరముల నొప్పి, రొంప, ఫ్లూ మరియు బాధగానుండు రోజులలోను శీఘ్రమైన, చాలా సేపుండే నివారణకు ఆవెదన్ స్క్విబ్ వారిచే కనుగొన బడినది.

ఆవెదన్ సాటిలేనిది! ఇది అద్భుతమగు ఎపెప్‌తో సురక్షితముగా, శీఘ్రముగా, ప్రభావముగా బాధను నివారించు ఇతర ఔషధముల కలిపి తయారు చేయబడినది.
ఆవెదన్ నిరపాయమైనది, ప్రభావమైనది, అలవాటు అవనిది, తక్షణము స్వీకరించుటకు వీలైన బాధ నివారిణి.
మోతాదు 1—2 బిళ్ళలు
బిళ్ళకు ఇంచుమించు 8 పైసలు మాత్రమే!

ఆవెదన్® సారాభాయి కెమికల్స్
SQUIBB

నివాసాలలో పనిచేయుచూ విశ్రాంతి గంటల కొలది పొందుడు!

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఫోన్ నెం. 4134 అండ్ 5948

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

సంపుటి : 31 సంచిక : 200 విజయవాడ 24-7-1966 ఆదివారం 10 పేజీలు ; 15 పైసలు

ఆయుర్వేద ఔషధములు
శాస్త్రీయముగాను, నమ్మకముగాను, తయారు చేయు సంస్థ.
వెంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు.
ఆలమూరుపోస్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలుకలవు.

‘మాస్కో సంయుక్త ప్రకటనలో అమెరికాకు వ్యతిరేకమైనదేమీ లేదు’

కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి స్పష్టీకరణ

పార్టీ నిర్దిష్ట విధానాల నుండి ప్రభుత్వం ఎన్నటికీ వైదొలగబోదని హామీ

న్యూఢిల్లీ, జూలై 23 :— కాంగ్రెస్‌పార్టీకి ప్రాణప్రదమైన విధానాలను, ప్రణాళికలను అమలుపరచడానికే ప్రభుత్వం కృతనిశ్చయమైవున్నదని, ఆవిధానాలను విడనాడడంకానీ, వాటినుండి వైదొలగడంకానీ జరగదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ పార్లమెంటులోని కాంగ్రెస్ సభ్యులకు హామీ యిచ్చారు.

మాస్కోనుండి వెలువడిన సంయుక్త ప్రకటనలో అమెరికాకు వ్యతిరేకమైన భావాలను వ్యక్తంచేయడం జరగలేదని ఆమె స్పష్టీకరించారు.

సంయుక్త ప్రకటనలో "ఇంపీరియలిస్టు, తదితర అభివృద్ధి నిరోధకశక్తుల" విషయాన్ని ప్రస్తావించడం వలసతత్వంపట్ల భారత వ్యతిరేక వైఖరికి అనుగుణంగానే వున్నదని శ్రీమతి ఇందిరాగాంధి పేర్కొన్నారు.

అమెరికా అధికారులకు ప్రభుత్వం ఈ అంశాన్ని స్పష్టంచేసినట్టు కూడా తెలుస్తున్నది.

రాజధానికి తిరిగి రాగానే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీసమావేశంలో ప్రసంగిస్తూ, ఉత్తరవియత్నాంపై బాంబుల ప్రయోగానికి స్వస్తిచెప్పితేనే శాంతిచర్చలకు అవకాశ మేర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.

అమెరికా ఉపాధ్యక్షులు శ్రీ హంఫ్రీ ఇటీవల ఢిల్లీవచ్చినపుడు భారతవైఖరిని ఆయనకు స్పష్టీకరించాను. వియత్నాంపై మన వైఖరిలో మార్పు ప్రశ్నేలేదు—అని ఆమె అన్నారు.

అనివార్యమైన రూపాయివిలువ తగ్గింపు

విదేశీదురాక్రమణ ఫలితంగా, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా, విదేశీ సహాయం తగ్గడం ఫలితంగా ఆర్థికరంగంలో ఏర్పడిన విషమపరిస్థితులను అధిగమించేందుకై, ప్రభుత్వానికి అప్రతిష్ఠాదాయకమని తెలిసికూడా, రూపాయి మారకంరేటు తగ్గించడంవంటి చర్యలు గైకొనక తప్పలేదని శ్రీమతి ఇందిరాగాంధి పేర్కొన్నారు.

స్థిరచిత్తంతో ఈనాడు మనం కష్టాలను ఎదుర్కోవలసివున్నది. ముసళ్ళపై మనం నిలబడడానికి బృహత్తరకృషి జరగవలసివున్నది. మనం ఎదుర్కోవలసివున్న [illegible] పెక్కువిధాలుగావుండవచ్చు. అయినప్పటికీ అవి అధిగమించడానికి సాధ్యంకానివి మాత్రం కావు—అని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటించారు.

కాంగ్రెస్‌పార్టీ ఆశయాలకు అత్యంత సన్నిహితంగానే వ్యవహరించగలనని, రూపాయి విలువ తగ్గింపుపై నిన్న జరిగిన చర్చసందర్భంగా సభ్యులుచేసిన "నిర్మాణాత్మకసూచనల"ను సంపూర్ణంగా పరిశీలించగలనని ప్రధాని హామీ ఇచ్చారు.

830 కోట్ల సోవియట్ సహాయం

చతుర్థ ప్రణాళికాకాలంలో రష్యానుండి దాదాపు 830 కోట్లరూపాయలమేరకు సహాయం అందవచ్చునని శ్రీమతి ఇందిరాగాంధి తెలియజేశారు.

కార్యవర్గ సమావేశం

సర్వసభ్యసమావేశానికి ముందు 90 నిమిషాలసేపు పార్టీకార్యవర్గ సమావేశం జరిగింది. ఆర్థికాభివృద్ధి విషయంలో స్వయంశక్తి సామర్థ్యాలపై దేశం ఆధారపడివుండాలని శ్రీయుతులు హెచ్. సి. మాథుర్, రఘునాథ్‌సింగ్ ప్రభృతులు వ్యక్తంచేసిన అభిప్రాయాలతో ప్రధాని ఏకీభవించారు. స్వయంశక్తితో సంపాదించగలిగిన సామర్థ్యమే చేకూరితే ప్రపంచంలో దేశప్రతిష్ఠ ఇనుమడింపగలదని సభ్యులు పేర్కొన్నారు.

రెండు సమావేశాల్లోను శ్రీమతి ఇందిరాగాంధి తమ విదేశీ పర్యటనానుభవాలను సలక్షణంగా వివరించారు.

ఒకానొక ప్రశ్నకు సమాధానమిస్తూ కాశ్మీర్ సమస్యపై సోవియట్ వైఖరిలో ఎట్టిమార్పు లేదని, పాకిస్తాన్ నౌకలను, సామగ్రిని విడుదలచేయడానికి తాష్కెంట్ సుహృద్భావం సుప్రతిష్ఠంచేయడానికి ఏకపక్షంగా ఇండియా గైకొన్న నిర్ణయాలపట్ల సోవియట్ యూనియన్ హర్షంవ్యక్తంచేసిందని శ్రీమతి ఇందిరాగాంధి తెలియజేశారు.

పాకిస్తాన్ దుస్తంత్రం

మొత్తంమీద ప్రస్తుతపరిస్థితిని ఆధారంగా జేసికొని అటు చైనానుండి, ఇటు అమెరికా నుండి రెండుచేతులా సహాయం అందుకోవాలని పాకిస్తాన్ యత్నిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.

పరస్పర అభిప్రాయనివేదనమూ, సుహృద్భావ ప్రకటనలే తాను ప్రెసిడెంట్ నాసర్, ప్రెసిడెంట్ టిటో, ప్రధాని కోసిగిన్‌లతో జరిపిన సమావేశాల ప్రధాన లక్ష్యమని ఆమె తెలియజేశారు. వియత్నాంపై తనవైఖరిలో ఎట్టిమార్పు లేదని స్పష్టంచేశారు. బాంబుల ప్రయోగం నిలుపుచేస్తే శాంతిచర్చలకు అవ

పాక్ అమిత్ర వైఖరి

కార్యవర్గ సమావేశంలో కొంతమందిసభ్యులు ఇండియాపట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న అమిత్రవైఖరిని ప్రస్తావించారు.

శ్రీ భగవత్ ఝా ఆజాద్ ప్రసంగిస్తూ ఒకవైపునతాష్కెంట్ సుహృద్భావాన్నిపెంపొందించుకుంటూ, మరొకవైపున రక్షణశక్తిని పటిష్ఠంచేసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలుపడే సూచన

మద్రాసు, జూలై 23:— నేటి ఉదయం ఇక్కడి వాతావరణ పరిశోధన కేంద్రంలో రికార్డయిన వివరాలనుబట్టి నైఋతి ఋతుపవనం కోస్తా—ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో బలంగావీచే సూచనలు కానవస్తున్నవి.

ఇంద్రుఎల్లి 25 వ తేదీ ఉదయంలోగా తెలంగాణా జిల్లాలలోను, కోస్తా ఆంధ్రలో అన్ని జిల్లాలలోను ఒకమాదిరిగా వర్షాలుగాని, భారీవర్షాలుగాని, ఉరుములతో జల్లులుగాని పడవచ్చు. రాయలసీమ జిల్లాలన్నిటిలో కూడా ఇదే విధంగానే వర్షాలు పడవచ్చు.

ఆ తర్వాత రెండురోజులలో కోస్తాఆంధ్ర, తెలంగాణాలలో వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చు.

సోవియట్ ప్రధానితో కామరాజ్ సమావేశం

భారత, సోవియట్ సంబంధాలపై గంటసేపు సంభాషణలు

మాస్కో, జూలై 23:— కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్ నేడు క్రెమ్లిన్ భవనంలో సోవియట్ ప్రధాని శ్రీ అలెక్సీ కోసిగిన్‌ను కలిసికొని గంటసేపు ముచ్చటించారు. భారత, సోవియట్ సంబంధాలు, అంతర్జాతీయసమస్యలను గురించి వారిరువురుసంభాషణలు జరిపారు.

సంభాషణలు అత్యంత స్నేహపూర్వకమైన వాతావరణంలో కొనసాగినవి.

ఈ సమావేశానికి ముందు శ్రీ కామరాజ్ రెడ్ స్క్వేర్‌లోని లెనిన్ సమాధిని దర్శించి అక్కడ పూలమాల ఉంచారు.

పూలమాలకు కట్టిన రిబ్బన్‌మీద "భారతదేశానికి పరమ మిత్రుడైన లెనిన్‌సంస్మరణార్థం" అని అక్షరాలు లిఖించబడినవి.

తర్వాత శ్రీ కామరాజ్ క్రెమ్లిన్ భవనంలోని లెనిన్ పఠనాగారాన్ని అక్కడ ఆయన నివసించిన రెండు గదులను సందర్శించారు.

మధ్యాహ్నం శ్రీ కామరాజ్ ప్రముఖ సోవియట్ పార్లమెంటుసభ్యులు శ్రీ స్పిరిడికోవ్, శ్రీ పీవోర్ట్సు చేసిన విందుకు హాజరైనారు.

ఆ తర్వాత శ్రీ కామరాజ్ ప్రత్యేక విమానంలో తజిక్ స్టాన్‌రాజధాని దుషంబేకుపయనమై వెళ్లారు.

శ్రీ కామరాజ్ వోల్గాగ్రాడ్, లెనిన్‌గ్రాడ్‌లను కూడా సందర్శిస్తారు.

శ్రీ కామరాజ్‌వెంట మద్రాసు పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకట్రామన్ కూడా ఉన్నారు.

సోవియట్ పొలిట్ బ్యూరో కార్యదర్శి శ్రీ లియొనిడ్ బ్రెజ్నేవ్‌ను కూడా శ్రీ కామరాజ్ కలిసికుంటారు.

పాలకొల్లు సహకార పంచదార ఫ్యాక్టరీ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి

డి. 26—7—1966 మంగళవారం జరుగనున్న పాలకొల్లు సహకార పంచదార ఫ్యాక్టరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికలలో ఒక అభ్యర్థిగ పోటీచేయుచున్నాను. సదరు ఫ్యాక్టరీ స్థాపనకు నే గావించిన కృషి, నాటాదార్లకు, చెరకు ఉత్పత్తిదార్లకు విదితమే. ఓటరు మహాశయులు అందరు తమకు ఒక్కొక్కరికి యున్న తొమ్మిది వోట్లలోను నాకు ఒక వోటును మొదటి అంకెవద్ద నా పేరున యెదురుగా ఓటు కాగితములో "X" గుర్తు పెట్టి నన్ను గెలిపించ ప్రార్థన.

ఇట్లు, మీ శ్రేయోభిలాషి
అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ఎం. ఎల్. ఏ.



ఇండియాను దర్శించడానికి వచ్చిన ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ప్రతినిధివర్గం బృందం నాయకుడు. ఆర్. డబ్ల్యు. సి. స్వార్జ రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను 21 వ తేదీన కలుసుకొన్నప్పటి చిత్రం

ఆర్థికరంగంలో ప్రభుత్వ విధానాల వైఫల్యం

స్వతంత్రపార్టీ నిశిత విమర్శ

మద్రాసు, జూలై 23:— రూపాయి విలువ తగ్గింపు అనంతరం ఆర్థికవ్యవస్థలో ఒడుదుడుకుల చక్కదిద్దడానికి అవసరమైన చర్యలను నేటి ప్రభుత్వం అమలు జరిపే స్థితిలో లేదని స్వతంత్రపార్టీ పార్లమెంటరీ బోర్డు తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరమైన ఫిడివాద ధోరణులను అనుసరించడంవల్ల ఆర్థికవ్యవస్థ పెంపొందించడానికి తగిన చర్యలను అమలు జరిపే స్థితిలో లేదని తీర్మానంలో స్పష్టం చేయబడింది.

ప్రణాళిక పథకాలను అమలు జరిపేటప్పుడు ఆర్థికవనరులుమించి పెట్టుబడులు పెట్టడం, పన్నులను అధికం చేయడం మొదలైన దుర్వ్యయకర్చులఫలితంగా చివరకు రూపాయిమారకంరేటు తగ్గించడం అనివార్యం కాగలదని స్వతంత్రపార్టీ ప్రతినిధులు ఏనాడో చెప్పిన జోస్యం బుజువయినదని కూడ తీర్మానంలో పేర్కొనబడింది.

పార్లమెంటరీబోర్డు సమావేశానికి పార్టీ అధ్యక్షుడయిన శ్రీ రంగా అధ్యక్షత వహించారు. రాజాజీ, శ్రీ మసానీ, శ్రీ దండేకర్ తదితరులు హాజరయ్యారు.

వియత్నాంలో కమ్యూనిస్టు దురాక్రమణను నిరసిస్తూ స్వతంత్రపార్టీ పార్లమెంటరీ బోర్డు మరొక తీర్మానం ఆమోదించింది. వియత్నాంనుండి అమెరికా ఉపసంహరణ జరిగితే ఆసియా దేశాల స్వాతంత్ర్యానికి ముప్పువాటిల్లగలదని చివరకు ఇండియాకు కూడా ప్రమాదం రాగలదని తీర్మానంలో హెచ్చరిక చేయబడింది.

జనరల్ ఎన్నికలముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామాచేయకపోవడానికి నిరాకరిస్తున్నందుకు నిరసిస్తూ మరొక తీర్మానాన్ని ఆమోదించారు.

జూలై 25న పార్లమెంట్ సమావేశంలో కమ్యూనిస్టులు ప్రతిపాదించనున్న విశ్వాసరాహిత్య తీర్మానాన్ని బలపరచరాదని స్వతంత్రపార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో స్వతంత్రపార్టీ నోటీసు యిచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానాన్నికూడా ఉపసంహరించాలని నిర్ణయించారు.

అయితే ఆర్థిక పరిస్థితిపై శ్రీ శచీంద్ర చౌధురి తీర్మానానికి స్వతంత్రపార్టీ సభ్యులు సవరణ ప్రతిపాదించగలరని శ్రీ మసానీ తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి రూపాయివిలువతగ్గింపు "శస్త్రచికిత్స" వంటిదయినా దీనిని "నిపుణులయిన వైద్యులుకాక నాటు వైద్యులు "దీకెట్లను" పూనుకోవడంపట్ల మాత్రమే తమకు అభ్యంతరం కలదని శ్రీ మసానీ వివరించారు.

ఈ వచ్చే జనరల్ ఎన్నికలలో పార్లమెంటుకు పోటీచేయడానికి మరి తొమ్మిదిమంది సభ్యులను స్వతంత్రపార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. దీనితో ఎన్నికలలో పోటీచేయనున్న అభ్యర్థులసంఖ్య 65 కు పెరిగింది.

న్యూఢిల్లీ, జూలై 23:— అఖిల భారత కాంగ్రెసుసంఘం కోశాధికారి పార్లమెంటు సభ్యుడు అయిన శ్రీఅతుల్యఘోష్ చే రూపాయి విలువ తగ్గింపుపై రచింపబడిన పుస్తకం "మేకిట్ల కరపత్రం ఒకటి నేడు పార్లమెంటులోని కాంగ్రెసుసభ్యులకు అందజేయబడింది.

ప్రణాళిక పెట్టుబడి పరిమితి నేడే నిర్ణయం

ఢిల్లీ, జూలై 23:— ప్లానింగ్ కమిషన్ రేపు సమావేశమై చతుర్థ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగానికి పెట్టుబడి 16 వేల కోట్ల రూపాయలవరకు పరిమితిని నిర్ణయించాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తుంది.

కొద్దివారాలుగా చర్చల అనంతరం వివిధ రంగాలకు నిర్ణయించిన కేటాయింపులను గురించి కూడా రేపటి సమావేశంలో పరిశీలిస్తారు.

రేపటి సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని తరువాత కేంద్రమంత్రివర్గం పరిశీలిస్తుంది. జాతీయాభివృద్ధిమండలి ఆగస్టు 20 న సమావేశమై చతుర్థ ప్రణాళిక ముసాయిదాను పరిశీలించనున్నది.

తృతీయ ప్రణాళికాకాలంలో లోటు ఆర్థిక విధానంవల్ల ఆర్థికవ్యవస్థ ఒడుదుడుకులకు లోనయినందున ఈసారి జాగ్రత్తపడి ఆర్థిక వనరుల పరిమితిమించి ప్రణాళికను అమలుజరపరాదనే అభిప్రాయం బలపడుతున్నది.

‘భూమి గుండ్రంగానే ఉన్నది’

కేప్ కెనడీ, జూలై 23 :— జెమినీ 10 అంతరిక్ష యాత్రికులు జాన్ యంగ్, మైకెల్ కాలిన్స్‌లు నిన్న ఇక్కడి రోదసీ నౌకల ప్రయోగ స్థావరానికి రాగానే రోదసీలో వారు ప్రత్యక్షంగా పొందినఅనుభవాల గురించి తెలుసుకోడానికి గొనిపోయారు.

వారు ఈ వారం రోజుల పరీక్షకు వెళ్ళబోయేముందు అంతరిక్ష పరిశోధన అధికారులు వారిని ఎంతగానో మరొకసారి అభినందించారు.

యంగ్, కాలిన్స్‌లు గౌడల్కనాల్ నౌకనుంచి ఒక హెలికాప్టర్‌తో ఇక్కడికి వచ్చారు.

"మేముభూమికి400మైళ్ళఎత్తుపైగా విహరించాము. భూమి గుండ్రంగా ఉందని కొలంబస్ చెప్పినమాట నిజమే." అని జాన్ యంగ్ అన్నాడు. ఇద్దరు కూడా నీలవర్ణపు అంతరిక్ష యాత్రా దుస్తులను ధరించి వున్నారు.

70 గంటల 47 నిమిషాలపాటు రోదసీలో 10 లక్షల మైళ్ళదూరం సంచరించిన వీరిద్దరి ఆరోగ్యం బాగావుందని డాక్టర్లు ప్రకటించారు.

డాక్టర్ చెన్నారెడ్డి

హైదరాబాద్, జూలై 23:— ఆర్థిక మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి జూలై 27న హనుమకొండవెళ్ళి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి జన్మదినోత్సవసంబంధిగా ఆవిష్కరిస్తారు. మరునాడు తిరిగి ఆయన రాజధాని వస్తారు.

హైద్రాబాద, విజయవాడలలో డిపార్ట్‌మెంటల్ స్టోర్సు

ప్రతి జిల్లాలో మూడు, నాలుగు సహకార డిపోలు త్వరలో ప్రారంభం కాగల సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 23:— డిపార్ట్‌మెంటల్ స్టోర్సు, వినియోగదార్ల సహకార స్టోర్సు త్వరలో పనిచేయడం ప్రారంభించగలవని ప్రభుత్వప్రతినిధి ఒకరు చెప్పారు.

"ప్రభుత్వ ఉద్యోగులకే ఈ సౌకర్యం ఉంటుందా" అని ప్రశ్నించగా జనాభాలో 20 శాతాన్ని లెక్కకట్టిపనిచేసినదిగా నేను అనుకోను. అయితే సభ్యులు కానివారు కూడా ఈ స్టోర్సులలో సరుకులు కొనుక్కోవచ్చు" అని ఆయన సమాధానమిచ్చారు.

హైదరాబాద్ ఆబిడ్స్‌రోడ్డులో ఒకటి, విజయవాడలో మరొకటి డిపార్ట్‌మెంటల్ స్టోర్సులు నెలకొల్పబడగలవు. వినియోగదార్ల సహకారస్టోర్సులకు సంబంధించి సంతవరకు ప్రతిజిల్లాకు ప్రారంభంలో మూడు, నాలుగు స్టోర్సులు ఏర్పాటుచేయబడగలవు. ప్రతిబ్లాకు హెడ్‌క్వార్టర్సులో ఒక స్టోర్సును ప్రారంభింపడానికి ఆలోచన గలదన్నారు.

ప్రారంభంలో ఈ స్టోర్సులో కొన్ని సరుకులనుమాత్రమే విక్రయిస్తారు. క్రమంగా సంఖ్యను వృద్ధిచేయడానికి అవకాశం ఉన్నది.

మామూలు మార్కెట్ ధరకు 20 శాతం తక్కువగా ఢిల్లీలోని సూపర్‌మార్కెట్ సరుకులను విక్రయిస్తున్నదని దీనికి రద్దీ ఎక్కువయినదని చెప్పారు. ఈ స్టోర్సులలో విక్రయానికి 11 సరుకులను కేంద్రప్రభుత్వం సూచించినదనీ, వీటితో [illegible] కూడా ఉన్నవని అన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం అవసరమైన సరుకులను వాటిసంఖ్యను, నిర్ణయించవలసిఉన్నదన్నారు. [illegible] సరుకులను విక్రయించడానికి [illegible] గలదన్నారు.

[illegible] న్యాయమైన ధరలన్నారు. [illegible] ప్రారంభించబడిన [illegible] న్యాయమైన ధరలకు విక్రయిస్తున్న విషయం ఆయన ప్రస్తావించారు.

ఢిల్లీలోని సూపర్‌మార్కెట్ పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించడానికి సహకారశాఖ అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్లారని ఈ స్టోర్సులు సహకారశాఖ [illegible] పని చేయగలవని ఆయన తెలిపారు.

పోలీసులతో యు. పి. విద్యార్థుల సంఘర్షణ

ఉద్యోగుల సమ్మెలో తీవ్ర పరిణామం పట్ల ఢిల్లీ ఆందోళన

[యు. పి. సమ్మె]

లక్నో, జూలై 23:— ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చార్‌బాగ్—స్టేడియం మార్గంలో తిరిగే ఐదు సిటీబస్సులను నేటి మధ్యాహ్నం జిల్లా మేజిస్ట్రేట్‌గృహానికిఎదురుగా విశేషంగా విద్యార్థులుగల ఒక గుంపు ధ్వంసం చేసింది.

సమ్మెచేస్తున్న రాష్ట్రప్రభుత్వోద్యోగుల పట్ల సానుభూతి సూచకంగా నేడు సమ్మెచేస్తున్న విశ్వవిద్యాలయ విద్యార్థులు, నగరంలో అమలులోవున్న నిషేధాజ్ఞను ఉల్లంఘించి, విశ్వవిద్యాలయం ఆవరణనుంచి, ఒకరొకరుగాను, ఇద్దరిద్దరుగాను బయటకు వచ్చి ఆతరువాత దారినిపోయే బస్సులపై రాళ్ళు రువ్వసాగారు. విశ్వవిద్యాలయానికి వెళ్ళే మార్గంలో మరో బ్రిడ్జీవద్ద ఏర్పాటు చేయబడిన పోలీసుదళం గుంపును తరిమి, కొందరు విద్యార్థులను స్వాధీనంలోకి తీసుకున్నారు.

ఈసంఘటన అనంతరం ఆప్రాంతంలోని దుకాణాలన్నీ వెంటనే మూసివేయబడ్డాయి. ఆప్రాంతంలో తీవ్రమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయబడింది.

నేటిమధ్యాహ్నం విద్యాసంస్థల బయట ఏర్పాటుచేయబడిన [illegible] పోలీసు దళానికి విద్యార్థులకు మధ్య జరిగిన సంఘర్షణలో ముగ్గురు విద్యార్థులు, ఒక పోలీసు కానిస్టేబులు గాయపడ్డారు.

గత తొమ్మిదిరోజులుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వోద్యోగుల సమ్మె మూలంగా రాష్ట్రవ్యాప్తంగా పనులు నిలిచిపోయి ప్రతిష్టంభన ఏర్పడుతూ దాదాపు క్లిష్టపరిస్థితి ఏర్పడినందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సోమవారంనుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన పార్లమెంటు సభ్యులు లాబీలలో ఉత్తరప్రదేశ్ పరిస్థితిపై తీవ్రంగా చర్చిస్తున్నారు.

విద్యార్థులుకూడా ప్రభుత్వోద్యోగులతో చేరిన తాజాపరిణామంతోసహా పరిస్థితిపట్ల, కాంగ్రెసువాదులలోసహా అనేకమంది ఆందోళన చెందుతున్నారు.

స్వాతంత్ర్యానంతరం ఇంతవరకు ఇంతటి ఆందోళనకరమైన పరిస్థితిని కల్పించేవిధంగా ప్రభుత్వోద్యోగులు ఎప్పుడూ ఎలాంటిఆందోళన జరపలేదని వారు అంటున్నారు.

కేంద్ర ఉద్యోగుల నిరాహారదీక్ష

అలహాబాదు, జూలై 23:— అలహాబాదులోని కేంద్రప్రభుత్వోద్యోగులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల కోరికలపట్లసానుభూతి సూచకంగా నేడు సామూహిక నిరాహారదీక్ష వహించారు.

చిత్రజగత్తు

‘ఏమిటండోయ్.. గడ్డం పెంచుతున్నారు?’
‘పెంచలేదు స్వామీ! పాలకోసం క్యూలో నిలుచుంటే అదే పెరిగింది!’





'మధుమేహం
డాక్టరుగారి రాక'
శివమాణిక్యప్రసాద్ 80బిళ్ళలు రు. 15
స్పెషల్ క్లాసు రు. 25/-

అతి మూత్రం, దాహం, సుగరు (diabetes) రక్తపు పోటు తగ్గించి నరములకు విశేషబలం చేయును. కొంతకాలం సేవించిన వ్యాధి పూర్తిగాపోయి తిర్గిరాదు. మేహవచ్చులు, తెలుపు, ఎరుపు, నలుపు, చెవుడుళసర్లు, అరికాళ్లలోపుళ్ళు, చర్మవ్యాధులు, కీళ్లనొప్పులు, భగందరంపోగొట్టును. అజీర్ణం మలబద్ధం పోగొట్టి ధాతువృద్ధి, పుష్టి చేయును. కడుపు నొప్పులు, పరిణామశూలాలకు ప్రత్యేకచికిత్స. డాక్టరుగార్ని ఈ క్రింద సంప్రదించువేళలు: ఉ 7 గం. సా 4 గం.

హైదరాబాద్: 25, 26 జులై బృందావనం లాడ్జి, స్టేషన్ రోడ్
వరంగల్: 27 జులై హోటల్ నటరాజ్
ఖమ్మం: 28 జులై మైసూరుకేఫ్
విజయనగరం: 30 జులై జ్యోతివిహార్
విశాఖపట్నం: 31 జులై హోటల్ విశాఖ.

డా. పెద్దింటి శివప్రసాద శాస్త్రి, మైగ్రాంరోడ్, రాజమండ్రి—1.

పిఠాపురం డాక్టరు
శర్మగారి తేలుమందు

ఆంధ్రప్రదేశమంతటా ప్రఖ్యాతి వహించిన పై తేలుమందు జి. ఓ., ఎం. యస్. నెం. 2574 హెల్త్ ది 31—10—1960న అప్రూవుకాబడి పంచాయతీలు కొనుటకు అధికారమీయబడినది. పై తేలుమందుకాక త్రాచుపాముమందు, గాయములకు, కాల్పులకు, హెూమియో, ఆయుర్వేద ఔషధములు, హెయిర్ ఆయిల్సు దొరుకును.
వివరములకు:
డా. బి. యస్. లక్ష్మి
తేలుమందు డిపో [రిజిష్టర్డు]
తణుకు [ఆంధ్రప్రదేశ్]

రాగి ఎల్యూమినమ్
ప్లాస్టిక్ ఇన్సులేటెడ్
సూర్యా కేబుల్సు
డి.సి.సి. రాగి వైర్లనే
తప్పక వాడండి
వివరములకు
సూర్యా ఇండస్ట్రీస్
విశాఖపట్టణము-

ఎ. హనుమంతరావు ట్రస్టు ఎస్టేటు

దిగువ తెల్పిన షరతు నిబంధనలకు లోబడి దిగువ తెల్పిన ఆస్తిని కొనుటకు మద్రాసు అఫీషియల్ ట్రస్టీగారికి చెల్లించబడునట్టు 10శాతం డిపాజిట్టుకు ఏ షెడ్యూల్డుబ్యాంకు యొక్కగాని డ్రాఫ్టుతో సీల్డు ఆఫర్లు 10—8—1966 న గానీ ఆలోపునగానీ చేరునట్లు దిగువ సంతకందారుచే కోరబడుచున్నవి.

చుట్టూ బయలు జాగాతో షుమారు 1307—28 చ. గజముల మేర ఉన్న పాత మెయిన్ బిల్డింగు — సికింద్రాబాద్, ప్రెండర్‌ఘాస్ట్ రోడ్డు, నం. 142—బి కాంపౌండులోపల ఉన్నది, ఇప్పుడు శ్రీ మూస్ అద్దెకు ఉంటున్నది, ఔట్ హౌస్‌లు గరాజు వెనుకవైపున ఉన్న వంటఇల్లు మినహా అమ్మకమునకు ఉన్నది.

ఈ తెల్పిన బిల్డింగులో అద్దెకు ఉంటున్నవారు తన స్వంతఖర్చులమీద శానిటరీ ఫిట్టింగులు, ఎలెక్ట్రిక్‌ఫిట్టింగులు ఏర్పరచియున్నారు. కాగా, అమ్మకము లా ప్రకారము వారి టెనెన్సీ హక్కులకు సదరు ఫిట్టింగులపై వారియొక్క క్లెయిముకు, మరియు ఈజుమెంట్లను (Easements) గురించిన అన్ని హక్కులకు పరిమితులకు లోబడి యుండును.

కొత్త వంటఇల్లు, ఔట్ హౌస్‌లు, గరాజు మెయిన్ బిల్డింగుచుట్టూ కొత్త కాంపౌండు గోడలు, ఇంకను కొత్త ఎప్రోచ్ రోడ్డు, సీటి కక్కూసు, మురుగు కాలువ, ఎలెక్ట్రిక్‌కనెక్షన్లు కొనుక్కొనువారి ఖర్చుమీద ఏర్పరచబడును. ఏమంటే ఇప్పుడున్నవి దరిమిలా ఒక తేదీన అభివృద్ధి పనులు జరిగిన పిమ్మట— వేరు వేరు ఖాళీ ప్లాట్లుగా అమ్ముటకు తలపెట్టబడి యుండుటవలన చెదిరిపోయినవి. లేక కనెక్షన్లు లేనివిగ ఉన్నవి.

అఫీషియల్ ట్రస్టీగారిచే హక్కుకు ఎట్టి పత్రమును (Convent for tille) ఇవ్వబడజాలదు. వెనుకటి హక్కు దస్తావేజులను (title deeds) లభించుట లేదు.

బిల్డింగు ఆక్రమించుకొనుటకు ఖాళీగా ఇవ్వబడజాలదు.

విస్తీర్ణము, కొలతలను గురించిన ఇతర వివరములను వేటినిగాని బిల్డింగులో అద్దె కుంటున్న శ్రీ మూస్ వద్ద నున్న ప్లానును ఆనరు ఇచ్చులోపల చూచుకొనవచ్చును.

ఏ టెండరునుగానీ, ఎట్టి కారణములను తెల్పక నిరాకరించుటకు అఫీషియల్ ట్రస్టీ హక్కు రిజర్వు చేసుకుని యున్నారు.

మద్రాసు పి. లక్ష్మణన్,
8—7—1966 అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ మద్రాసు

సభలు — సమావేశాలు

జీవరక్షానంఘవు కావ్యవిన్యాసకవర్గ సమావేశంగుంటూరులో ది జులై 24వతేదీఆదివారం ఉదయం గం. 8—30కు పందాజీభుజాజీహరి భవనంలో జరుగు

శ్రీ పరాభవనామ సంవత్సర
అధిక శ్రావణ శుద్ధ సప్తమి
1966 జులై 24 ఆదివారం
శుద్ధసప్తమి సా. 5—52 వరకు
చిత్త రా. 2—49 వరకు
వర్జ్యం: ప.11—46మొదలు1—17వరకు

ఈశ్వర ప్రేమసాధకుని అధికార సంపత్తి

ఈశ్వరుని ప్రేమ గంభీరము, విశాలము, నీరవము. దానిని నీవు గుర్తెరిగి దానిచే ప్రభావితుడవు కావాలంటే, శాంతుడవు, విశాలుడవు కావడం అవసరం. దానికి సర్వసమర్పణ మొనర్చుకొని, దాని ఉపకరణం కావడానికి నీవు సిద్ధపడినప్పుడు, అదే నిన్ను ఎలా మలచుకోవాలో అలా మలచుకొంటుంది.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 24, ఆదివారం

రోదసీ యాత్రలో నూతన విజయాలు

అమెరికన్ రోదసీ యాత్రికులు జాన్ యంగ్, మైకేల్ కాలిన్స్ ఈవారం రోదసీ యాన చరిత్రలో మరికొన్ని ఘన విజయాలు సాధించడం ముదావహం. ఏ మానవుడూ ఇంతకు పూర్వం పోయివుండని ఎత్తుకు, — భూమినుండి 475 మైళ్లవరకూ పోవడమనేది ఈ అద్భుత కార్యాలలో నొకటి.

ఇంత ఎత్తుకు ఎగురడానికి వారవలంబించిన ఉపాయం కూడా అద్భుతమైనదే. వారు ప్రయాణం చేస్తున్న జెమినీ—10 రోదసీనౌక మొదట తనకంటె 100 నిమిషాల ముందు రోదసిలోకి పంపబడి సుమారు 100 మైళ్ల ఎత్తున భూప్రదక్షిణంచేస్తున్నఎజినా—10 రాకెట్టును కలుసుకొన్నది. అటు తర్వాత ఆ రాకెట్టుతో లంకె ఏర్పరచుకొని అందలి ఇంధనపు ప్రేలుడు తోడ్పాటుతో ఊర్ధ్వ దిక్కునకు మరల ఎగిరి పైన పేర్కొన్న స్థానం అందుకోగలిగింది. లోగడ రష్యన్ యాత్రికు లందుకోగలిగిన యెత్తు 310 మైళ్ల మాత్రమే.

నేటి జెమినీ—10 యాత్రతో సాధించబడిన మరియొక గొప్ప కార్య మేమంటే, అంతకుపూర్వం మార్చి నెలలోనే రోదసిలోకి పంపబడి భూ ప్రదక్షిణం చేస్తున్న ఎజినా—8 రాకెట్టును కూడా 240 మైళ్ల ఎత్తులో రోదసీ యాత్రికులు కలుసుకోగలిగారు. మైకేల్ కాలిన్స్ తన నౌకలోంచి శూన్యాకాశంతో జెట్‌గన్ సహాయంతో నడచివెళ్లి ఎజినా—8ను చేరుకొని, అందలి ఉల్కాపాతరజం కలిగిన ఒక యంత్ర పరికరాన్ని తీసుకొని తిరిగివచ్చి తన నౌకను చేరుకోడం ఈ సన్నివేశంలో జరిగిన మరియొక విశేషం. అయితే, ఈసాహసకృత్యం గావించిన సందర్భంలో కాలిన్స్ ప్రమాద వశాత్తూ ఒక కెమేరాను చేతినుండి జారవిడుచుకోడం సంభవించింది.

ఈ యాత్రా సందర్భంలో కాలిన్స్ ఒక గంటసేపు రోదసీనౌక వెలుపల శూన్యాకాశంతో సంచరించాలని మొదట్లో సంకల్పించబడింది గాని, ఎజినా—10 తో లంకె పెట్టుకొనే సందర్భంలో ఇంధనవ్యయం విపరీతంగా జరిగినందున ఆ ప్రయత్నం సంక్షేపించుకోవలసివచ్చింది. కాని, తన నౌక గవాక్షం నుండి నడుము వరకూ ఊర్ధ్వకాయం వెలుపల ఉండేటట్లు నిలిచిఅతడు భూమికీ, కొన్ని నక్షత్రాలకూ ఛాయా చిత్రాలు తీయగలిగాడు. ఆయా దృశ్యాల రంగులు గుర్తించే అవకాశం కూడ ఈ చిత్రాలలో ఉంటుందని చెప్పబడుతున్నది.

ఎజినా—8 నుండి యంత్ర పరికరాన్ని గొనితెచ్చిన కార్యక్రమం రోదసిలో ఉపగ్రహాల అజమాయిషీ కార్యక్రమానికి మున్ముందు దారి తీయగా, ఎజినా—10 తో లంకె పెట్టుకొని అంతరిక్షంలో మరింత పైకెగిరిన ప్రయోగం చంద్రమండల యాత్రను సుగమంచేసేది కాగలదని అంటున్నారు. మానవుడు చంద్రమండలానికి చేరుకొనే రోజు మరింత సన్నిహిత మయిందని దీని అర్థం.

దీనికి తగినట్లుగానే, అమెరికాలోని చంద్రమండల యాత్రా కార్యక్రమపు డైరెక్టరు డాక్టర్ జార్జి ముల్లర్ 1968 ఏప్రిల్ నాటికి బహుశా మొట్ట మొదటి అమెరికన్ యాత్రికుల జట్టు చంద్రమండలంలో దిగవచ్చునని అంచనా వేస్తున్నాడు. 1968 అంటే ఎంతదూరమో లేదు. రోజులు ఇట్టే గడిచి పోతాయి. మానవుడు తొలిసారిగా చంద్రమండలంపై కాలుపెట్టిన అద్భుత వార్త కూడా త్వరలోనే వింటాము. ఆ ఘనకార్యం తొలుతగా సాధించిన కీర్తి అమెరికాకే దక్కుతుందో, రష్యాకే దక్కుతుందో ఎవరు చెప్ప గలరు?

సామాన్య మానవుడి అవసరాలపట్ల నాయకుల అలక్ష్యం

వినోబాభావే విమర్శ

మాంఘీర్, జులై 23:— ప్రజలచేత ఎన్నుకోబడి ప్రభుత్వవ్యవహారాలను నిర్వహిస్తున్న నాయకులు ప్రజలకు తామునిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలులైనారని ఆచార్య వినోభాభావే అన్నారు.

ప్రజలను ఆర్థిక దుస్థితినుండిఉద్ధరించడానికి రాజకీయ నాయకులు ఎన్నెన్నో పథకాలు వేశారని, అయితే సామాన్య మానవుడి అవసరాలు ఏమిటో వారు గుర్తించి, వాటిపట్ల శ్రద్ధ వహించకపోవడంవల్ల వారు వేసిన పథకాలన్నీ విఫలమైనవని ఆయన తెలియజేశారు.

ఇక్కడికిసమీపానగల సాహెబ్‌పూర్‌కమల్‌లో శ్రీ భావే గతవారంలో ఒక బహిరంగసభలో ప్రసంగించారు. ప్రజలలో నిరక్షరాస్యతను నిర్మూలించడంలో కూడా నాయకులువిజయం సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం ఉపన్యాసాలు చెప్పినందువల్ల నిరక్షరాస్యతను తొలగించజాలమని, అందుకుసరియైన పద్ధతులను ఆచరణలో పెట్టడం అవసరమని ఆయన తెలియ జేశారు.

ఎన్నిదేశాలకో 'ఇండియా బీడీ' ఎగుమతి

కలకత్తా, జులై 23:— ఇండియాలో తయారయ్యే బీడీలకు విదేశాలలో చాలా గిరాకీ ఏర్పడిందట. గతవత్సరం రూ. 1,80,000ల బీడీలు ఎగుమతి అయినాయి. వీటిమీద, మలేషియా, సింహళం, నేపాల్, ఏడెన్, కువాయత్, బహిరేన్‌లలో మోజు ఎక్కువైందట.పరిశ్రమలు ఎక్కువగాగల అమెరికా వంటి దేశాలలో వీటిని ప్రచారంలోకి తేవాలని చూస్తున్నారట. మన దేశంలో ప్రతీరోజూ రూ. 400,000విలువచేసే750,000,000 బీడీలు తయారవుతున్నాయట.

సహాయ బిల్లులో కోతపై విమర్శ

వాషింగ్టన్, జులై 23:— అమెరికా విదేశీ సహాయబిల్లులో సెనెట్ కోత విధించడం వర్ధమాన దేశాలకు ప్రెసిడెంట్ కెనెడీ, జాన్సన్‌లు యిచ్చిన హామీలను భగ్నంచేయడమేనని సెనేటర్ రాబర్ట్ కెనెడీ నిన్న తీవ్రంగా విమర్శించారు.

అమెరికా జాతీయ ఉత్పత్తుల ఆదాయం 20 వేలకోట్ల డాలర్లు పెరగగా, విదేశీ సహాయం బిల్లు మొత్తం మాత్రం 1961 లో వలెనేవుందని ఆయన అన్నారు.

అమెరికా రక్షణవ్యయానికి సెనెట్ నిన్న 5860 కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆమోదించడాన్ని రాబర్ట్ కెనెడీ ప్రస్తావించి యిందులో 20వ వంతులైనా మనం యెట్టి షరతులు విధించకుండా విదేశీ సహాయానికి వెచ్చించవచ్చునని అన్నారు.

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా రైల్వే పోర్టర్ల ఆందోళన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

బొంబాయి, జులై 23:—దేశమంతటా గల రైల్వేపోర్టర్లు ఆగస్టు 15 వ తేదీన నిరసన దినంగా పరిగణించనున్నట్లు భారత రైల్వే లైసెన్సు పోర్టర్ల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ జార్జి ఫెర్నాండెస్ నిన్న ఇక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో తెలియ జేశారు.

ఆనాడు దేశవ్యాప్తంగా ఆందోళన జరగగలదని, పోర్టర్లసర్వీసు కంట్రాక్టు ప్రతులను బహిరంగంగా దగ్ధం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఆగస్టు 18న ప్రతిపక్షాలు ఒక సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించి, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేయనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రతి లగేజీకి తమకు చెల్లించే మొత్తాన్ని 50 పైసలకు పెంచాలని, ఉద్యోగంలో కంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని, తమ యూనియన్‌ను గుర్తించాలని, పోర్టర్లు కోరుతున్నారు.

పాత బ్రిటిష్ బోటులో మన ప్రయాణం

ప్రధమ శ్రేణికి చెందిన ఒక రాజకీయనేత ఒకనాడు చేసినగంభీరోపన్యాసం ఈనాడు జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సమంజసం.

ఈనాడు బ్రిటన్, ఇండియాలలోగల పరిస్థితులకూ, ఆ ఉపన్యాసానికీ కొంత సంబంధం వుంది. ఇండియాలో రూపాయి విలువ తగ్గించబడింది. తర్వాత గడచిన ఆరునారాలలో ఆ చర్యను సమర్థించుకోవడంజరుగుతోంది. ఈ సమర్థన ప్రతిపక్ష వర్గాలవద్దకంటె, ప్రభుత్వపక్ష సభ్యుల వద్దనే ఎక్కువ అవసరమైందంటే ఆశ్చర్యపడక్కరలేదు.

రూపాయివిలువ తగ్గింపు తర్వాత ఏర్పడిన పరిస్థితుల సింహావలోకనం ఈ వారంతో ప్రారంభమైంది. బ్రిటనులో పౌండ్ స్టెర్లింగ్‌ను సమర్థించడంలో ప్రభుత్వం శతమతమవుతోంది.

సరే, ఇక గంభీరోపన్యాసం వద్దకు వద్దాం. దానికిరంగస్థలం బ్రిటిష్ హవుస్ ఆఫ్ కామన్సు. కాలం 1949 సెప్టెంబరు 28 వ తేదీ. అప్పటికే బ్రిటను పౌండు స్టెర్లింగ్ విలువ అమెరికన్ డాలరు లెక్కలో 4.03 నుంచి 2.80కు తగ్గించి, సరిగ్గా పదిరోజులైంది.

అప్పుడు ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌ఛెకర్‌గావున్న సర్ స్టాఫర్డు క్రిప్సు తను తీసుకున్న చర్యకు పార్లమెంటు ఆమోదం కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాడు. అంతేకాదు, పౌండు—స్టెర్లింగ్‌వ్యాపారంలో సమైక్యత నెలకొల్పడం కోసం సహకరించవలసిందిగాకూడా అతడు కోరాడు.

వెంటనే ప్రతిపక్ష నాయకుడు చర్చిల్, [కన్సర్వేటివు] లేచి నిలబడ్డాడు. తీర్మానంలో మార్పుచేయా లన్నాడు. ఏమిటా మార్పు? క్రిప్సు వ్రాసిన తీర్మానంలో మొదటి వ్యాసం "ఈ సభ ..." అన్నది మాత్రం ఉంచి, తక్కినదంతా మార్చివేశాడు చర్చిల్.

చర్చిల్ వాక్సమరం

నాలుగు సంవత్సరాలు ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అసమర్థ పరిపాలన పట్ల పార్లమెంటు విచారం వెలిబుచ్చుతున్నదనీ, ఆ అసమర్థతే పౌండు—స్టెర్లింగ్‌విలువ తగ్గింపు స్థితి కల్పించిందనీ, ఈ ఆర్థిక దుస్థితి నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించకుండా తాత్కాలికపు మార్గాలద్వారా ప్రభుత్వం కష్టం దాట్లు వేస్తున్నదనీ చర్చిల్ కలిపిన తీర్మాన సారాంశం.

సోషలిస్టు ప్రభుత్వంమీద పంజాపై కెత్తి నిలవడంలో సాటిలేని ప్రతిభగల చర్చిల్ ఆనాడు చేసిన గంభీరోపన్యాసం "విలువ తగ్గింపు" సమస్యపైన సమగ్రమయిన వివరణగా నిలిచిపోయింది. ఆ వుపన్యాసాని కీనాడు ఎంతో విలువ ఉంది. విలువ తగ్గింపు— అభివృద్ధి పరస్పరం సంబంధం కలవనేవారికిమాత్రం చర్చిల్ ఉపన్యాసం విప్లవాత్మకంగా తోస్తే తోచవచ్చు.

రూపాయి విలువ తగ్గింపు అయిష్టమైన అవసరమని, తప్పించుకోలేని రెండు క్లిష్టపరిస్థితులలో తక్కువ హాని కలగదనీ, మన ఆర్థికమంత్రి శ్రీ సచీన్‌చౌధురీ చెపుతున్నట్లే, ఆనాటి బ్రిటిష్ లేబరు ప్రభుత్వం కూడా దేశ పరిస్థితిదృష్ట్యా పౌండు విలువ తగ్గింపు తప్పనిసరి అయిందని ప్రకటించారు.

పైగా దానివల్ల సత్ఫలితా లున్నాయనీ, సమయానికి సరిపోయిన చర్య అనీ, తమ దోరణిలో తాము వర్ణిస్తూ వచ్చారు. [మనదేశంలోకూడా ఇలాటి ఉదాహరణ ఉంది. రూపాయి విలువ తగ్గింపువల్ల ఎన్నో నుంచి అవకాశాలు, లాభాలు ఏర్పడినాయని శ్రీ బిజూ పట్నాయక్ వర్ణించడమే అది.] ఈ రోజున ఇండియాలో చాలామంది ఈ లాభాలను అంగీకరించనట్లే ఆనాడు బ్రిటనులోచర్చిల్ కూడా అంగీకరించక వాటిని త్రోసిపుచ్చాడు.

చర్చిల్ తన ఉపన్యాసంలో ఉటంకించిన వాక్యాలను రాజకీయ వాతావరణమే కాకుండా రసపుష్టికూడా ఏర్పడింది. "కృత్రిమ

జి. ఆర్. పోన్‌స్కీ

మైన తెలివితేటలు, కొనితెచ్చుకున్న తేముషీ ధురంధరత ప్రకటించడానికి కరెన్సీని గురించీ మారకాన్ని గురించి మాట్లాడేటప్పుడుండే అవకాశం, మానవుడికి మరి ఏ సమయములోనూ ఉండదు" అన్నాడు చర్చిల్.

వెంటనే అక్కడ ఉన్న కరెన్సీ శాస్త్ర పండితుల వంక తిరిగి, వారు తమకన్నీ తెలుసు ననుకొంటారు. పుస్తక పాండిత్యాన్ని ఆధారం చేసుకుని,మార్పులుకల్పిస్తూ,కుప్పిగంతులు వేస్తూవుంటారు. కాని, నా రేమి చెప్పినా..." అన్నాడాయన.

ఆయన చెప్పిన సారాంశమేమంటే. పౌండు స్టెర్లింగు విలువ తగ్గించడంవల్ల బ్రిటను ఎక్కువ శక్తిని వినియోగించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అంటే, ఎక్కువ స్వేదం, ఎక్కువ శ్రమ, అలసట, కళాకౌశలం, తెలివితేటలు, ఉత్సాహం—మొదలైనవన్నీ ఖర్చు పెట్టి, తమకు విదేశాలనుండి తప్పనిసరిగా వచ్చే సరుకుల్ని సంపాదించవలసి వస్తోందని ఆయన వివరించాడు.

"మనం ఎక్కువ కష్టపడాలి. మన శక్తుల్ని శరీరాన్ని మరింత వత్తిడిలోపెట్టి వెనుక వున్నంత ఆహారాన్నే సంపాదించుకోవాలి. అవసరమైన వస్తువుల్ని విదేశాలనుంచి తెప్పించుకోవాలి. ఇది చాలా అన్యాయం. మన ఆర్థిక పరిస్థితికి గొడ్డలిపెట్టు. అసలేక్రుంగిపోతున్న మనపైన అదనంగా వచ్చిపడ్డ బరువు — అని చర్చిల్ హెచ్చరించారు.

తర్వాత సంగతి ఏమిటి?

ఈ ఉపన్యాస భాగాల్ని ఎత్తివేయడంలో వుద్దేశం భారతదేశంలో రూపాయి విలువ తగ్గింపుపైన వున్న వ్యతిరేక వాదశలను రెచ్చ కొట్టడంకోసం కాదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో, వర్కింగ్ కమిటీలో ఈ వాదన జరిగింది. దీన్ని ఆపివేయడం మంచిది. చర్చిల్ అంతనాడే ఎంతగానో వాదించి, చివరకు "ఇది ఇంతటితో ముగిసింది" అని చేతులుచాచి చెప్పక తప్పలేదు.

ముగియడం మంచిదే. కాని. "తర్వాత విషయం ఏమిటి?" అనే విషయంలోకి రాక తప్పదు. అక్కడ చర్చిల్ చేసిన సూచనలు కొన్ని ఉన్నాయి. వీటిని ఆరు నారాల్లో కొందరు సూచించడంతో పాతపడవచ్చు. అంత మాత్రంచేత వీటిని ఉటంకించటం ఎంత మాత్రం పొరపాటు కాదు.

ప్రభుత్వ వ్యయం తగ్గించడ మనేది ఒక సూచన. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ లేదు. కొన్ని శాఖల్లో మిగులు కూడా వుంది. అయినా, అట్లీ ప్రధాని ఆ మాసంలోనే ఆర్థికంగా కోతలు ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాలలో కేంద్రంలో లోటుబడ్జెట్టుకల మన దేశంలో కోతలు చాలాఅవసరమనడంలో సందేహం లేదు.

రివిన్యూ శాఖలోనూ, కాపిటల్ ఖర్చులోను ముఖ్యమంత్రులు కోతను అంగీకరించడం మంచి సూచన. ఈ కోతలు నామమాత్రంగా వుంటే లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వారు అంగీకరించినకోతను అమలుజరుపడానికి ఎంతో త్యాగం చేయవలసి ఉంటుంది.

అయితే, ఆ నాడు బ్రిటిష్ గవర్నమెంటుకు నచ్చని విషయాలే ఈనాడు మన ప్రభుత్వానికి కూడా నచ్చలేదు. పరిశ్రమల ఉత్పత్తిని పెంపొందించేపెట్టుబడులమీదపన్నులు తగ్గించడం, ప్రయివేటు సంస్థలమీద కంట్రోళ్ళు సడలించడం ఎంతో అవసరమని ఈసూచనలో పేర్కొనబడ్డాయి. మన ఆర్థికమంత్రి — ప్రత్యక్ష, పరోక్ష మైన పన్నులు ఏవీ విధించబడవని, చెప్పినందుకుఆయన్ని అభినందించాలి.

విల్సన్ పట్టుదల చర్యలు

బ్రిటనులో పౌండు, స్టెర్లింగ్ సమస్య తీవ్రరూపం తాలుస్తున్నది. గత వత్సరంలో ఇలాటి పరిస్థితి ప్రపంచబ్యాంకు పుణ్యమా అని విల్సన్ ప్రభుత్వం ఒకటి, రెండు సార్లు తప్పుకుంది. కాని, ఈ సహాయం ఎప్పుడూ వుంటుందనుకోవడానికి వీల్లేదు.

ముందు విలువ తగ్గించి, తర్వాత ఫలితాలను ఎదుర్కోవడ మనేది ఇప్పుడు మనం చేశాం. 17 సంవత్సరాలక్రింద అట్లీ ప్రభుత్వం చేసింది. విల్సన్ అలా కాకుండా విలువతగ్గింపు రాకుండా మిలిటరీ, విదేశ ఖర్చులలో చాలా కోత పెడుతున్నాడు. మనదేశంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, హోం మంత్రి గుల్జారీలాల్ నందా, జీతాలప్రతిష్టంభన విషయం అంగీకరించడంలేదు. ముందు ధరల ప్రతిష్టంభన చేయాలంటున్నారు వీరు. ఉత్పత్తి తక్కువగా గల మన దేశంలో అది అసాధ్యం.

కాని, బ్రిటిష్‌వారి విషయం తీసుకుంటే స్టెర్లింగు విలువకు బదులు తీసుకునే చర్యలవల్ల నిరుద్యోగ సమస్య హెచ్చుపెరగడం, మొదలైన అవ్యవస్థ పరిస్థితులు ఏర్పడవచ్చు.

రవంత చింతలేని భుట్టో

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కైరో, జులై 23 :— పశ్చాత్తాపం ఆవంతమాత్రం కనుపించని జుల్ఫికర్ అలీభుట్టో తను పదవిలోనున్న కాలాన్ని జ్ఞాపకం చేసుకుని ఇండియాకు సంబంధించిన విషయాలలో తాను చేసినదాని కేమీ చింతించడంలే దన్నారు.

"కొద్దిరోజులుగా నేనా విషయాన్నిపునరాలోచిస్తున్నాను. నేను నిర్వహించిన పాత్రకు సంబంధించిన ఒక్కమాట మార్చుకోను ... ఒక్క అడుగు వెనక్కి అంతకన్నా వేయను" అని పాకిస్తాన్ విదేశమంత్రి పదవినుంచి విరమింపుకున్న మొదటసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

"అయితే, ఒక్క విషయానికి నేను చింతిస్తూ వుంటాను. అది గతసంవత్సరం భద్రతా సమితిలో నేను హద్దు లేకుండా మాట్లాడిన మాటలకు. దానికి నేను అప్పటికప్పుడే క్షమార్పణ చెప్పుకున్నాను."

నాసర్‌తో 90 నిముషాలు

గుప్తంగా ఉంచిన ఏదో కార్యక్రమంమీద ఆయన యిక్కడ మూడురోజు లున్నారు. యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అతిథిగానే ఉంటున్నాడు భుట్టో తాసు ప్రెసిడెంట్ నాసర్‌తో తొంభై నిమిషాలసేపు ప్రసంగించానన్న ఎవరికీ తెలియని సత్యాన్ని ఆయన బయట పెట్టారు. ఆయన విదేశాంగశాఖ అధికారుల్ని కూడా కలుసుకున్నాడు.

తాను వ్యక్తిగతంగానే ఇక్కడకు వచ్చానన్నాడాయన. సాంకేతికంగా ఇంకా ఆయన మంత్రే అయినా, "నేను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్ళినతర్వాత ప్రభుత్వంతో చేరను" అని ఆయన ఘంటాపథంగా చెప్పారు.

ప్రెసిడెంట్ ఆయూబ్‌తో వచ్చిన భేదాభిప్రాయాలవల్లనే భుట్టో మంత్రిపదవికి రాజీనామా యిచ్చాడనే వదంతిని గురించి ప్రశ్నించగా, ఆ విషయం చర్చించడానికి భుట్టో నిరాకరించారు. "వట్టి వ్యాసంగానికి తప్పు ఇప్పుడదేం పునయోగిస్తుంది?" అని భుట్టో కొంచెం తీవ్రంగా అన్నారు.

"నేను ప్రభుత్వంలోనుంచి బయటికి వస్తున్నా నంటే, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నానని కాదు అర్థం" అన్నా రాయన. తిరిగి న్యాయవాదవృత్తిలోకి పోవాలని ఆయన సంకల్పం.

మీనన్ సలహా కావాలి

"నేను బహుశః కృష్ణమీనన్ సలహా తీసుకుంటాను. ఆయనంటే నాకు చాలా యిష్టం. మీ రిది వ్రాయవచ్చు" అన్నాడు కొంచెంసేపు ఆగి.

ఒకసారి ఆయనతో మాట్లాడగానే, ఆయన నన్ను ఎంతో గౌరవంతో ఆహ్వానించాడు. ఆందమైన దుస్తుల్లో వున్న భుట్టో నాతో మాట్లాడిన గంటసేపు మర్యాదగా కనిపించాడు. నన్ను టీకలుపుకుని త్రాగమని ప్రాతిమాలాడు. దేశ విభజనకు పూర్వం ఆయన చిన్నతనంలో రెండుసార్లు కాశ్మీర్ వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేసుకుని చెప్పాడు. తను అమరనాథ్ గుహ వరకు వెళ్ళిన విషయం వర్ణించాడు.

ఆయన మాట్లాడుతున్నంతవరకూ, 'కోపిష్టి, అనే పదానికి ఎంతో దూరంగా వున్నాడు. చేసిన పనులకు విచారం కనుపించకపోయినా, కొంత విజ్ఞానం సంపాదించినట్లు కనిపించాడు. 'భారతదేశానికి విరోధి' అనే అపవాదును సరిదిద్దుకోవడానికిబాధపడుతున్నట్లు కూడా కనిపించాడు.

జరిగిన దుస్సంఘటన అన్నిటి బాధ్యతా భారతదేశంమీదే త్రోసినప్పటికీ, భారత, పాకిస్తాన్‌ల ఐకమత్యంలో కల మేలును గురించి చాలాసేపు ప్రస్తావించాడు.

"మీరు ప్రభుత్వాన్ని వదిలిరావడం వల్ల ఇండో — పాక్ సంబంధాలలో మార్పులు ఏమైనా వస్తాయా?' అని ప్రశ్నించగా, "వ్యక్తుల మూలంగా జరిగే మార్పు ఏమీ ఉండదు." అంటూ, "అయినా చూద్దాం ఒక కొత్త వ్యక్తిమీద బాధ్యత పెడితే ఒకప్పుడు మంచిజరుగవచ్చు"నవివాఖ్యానించాడు.

అమెరికా సూట్ అమెరికా 'బై'

చైనా — పాకిస్తాన్ సంబంధాలలో కూడా మార్పు వుండదనే భావం ప్రకటించా డాయన. తన విషయం ప్రస్తావిస్తూ, "నేను అమెరికా వ్యతిరేకిననే భావాన్ని — చైనాకు అనుకూలుణ్ణనే భావంతో పాటే తీవ్రంగా ఖండిస్తాను. చూడండి ... నా సూట్ అమెరికన్, నా బై అమెరికన్" — అన్నాడు.

పాకిస్తాన్ — యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ సంబంధాలకు తా నెంతో ప్రాధాన్యమిస్తా నన్నమాట తప్ప, తను యిక్కడ జరిపిన సమాలోచనలను గురించి ఏమీ చెప్పలేదు.

"కొంత రసుకుంటున్నట్లుగా మేము మీ శత్రువులతో మాత్రమే స్నేహం చెయ్యం. మీ మిత్రులతో కూడా చేస్తాం" అన్నాడాయన.

హైదరాబాద్, జులై 23:—కుమారి ఫతీమా అహమ్మద్‌రచించిన చిత్రాలప్రదర్శన ఇక్కడి అమెరికా సాంస్కృతిక కేంద్రంలోనేటి నుండి ప్రతిరోజూ ఈ నెల 30వ తేదీవరకు సాయంకాలంఆరున్నరగంటలకుప్రారంభమగును

వియత్నాంపై తిరిగి జెనీవా సభకు అమెరికా సూచనలు

కేవలం బూటకమని హనోయ్ ఖండన

హనోయ్, జులై 23:—

వియత్నాం యుద్ధాన్ని గురించి చర్చించే నిమిత్తం తిరిగి జెనీవా సమావేశాన్ని జరిపించాలంటూ అమెరికా యిటీవల చేస్తున్న సూచనలు 'వట్టి బూటకం' అని ఉత్తర వియత్నాం నిన్న నిందించింది.

ఉత్తర వియత్నామీస్ విదేశాంగ శాఖ ఒక మెమోరాండాన్ని ప్రకటిస్తూ ఉత్తరవియత్నాంపై విమాన దాడులను తీవ్రం చెయ్యడం విస్తృతీకరించడం బేషరతు శాంతి రాయబారాలను గురించి నయిటీవలి అమెరికన్ప్రకటనల లోని 'బూటకాన్ని వెల్లడించినవని అన్నది.

ఈ సంవత్సరం జనవరి 31వ తేదీతో యుద్ధవిరమణ గడువుముగిసిన పిదప గడిచిన ఆరు మాసాలలోను అమెరికన్ విమానదాడులు కొత్త దోరణిని అనుసరించాయని, దాడులతో పాల్గొనే విమానాలసంఖ్య పెరగడమేగాక, అవి మరింత తరుచుగా జరుగుతూవచ్చినవని మెమోరాండం అన్నది.

"ప్రజలపైన, నగరాలపైన,ఆనకట్టలపైన, "బూటకంగా" దాడులు జరుగుతున్నాయి. ఉదాహరణకు విన్‌నగరంపై 1965 ఫిబ్రవరినుంచి యిప్పటికి 80సార్లు దాడులు జరిగాయి. జూన్ 29వ తేదీని హనోయ్, హైఫాంగ్‌లలోని పెట్రోల్ డిపోలపై దాడికి పిమ్మటకూడా అమెరికన్ నాయకులు 'శాంతి మార్గాన్వేషణ"సమావేశంలో పాల్గొనడానికి సిద్ధం"అనే పాత పాటలనేపాడుతున్నారు"అని కూడా మెమోరాండం అన్నది. వియత్నాం సమస్యను మిత్రరాజ్య సమితిముందు పెట్టడానికిఅమెరికా బహు విధాల ప్రయత్నిస్తున్నదని ఉత్తర వియత్నాం విదేశాంగశాఖనిరసించింది.

వియత్నాం విషయంలో జోక్యం పెట్టుకొన డానికి మిత్రరాజ్య సమితికి ఎట్టిఅధికారంలేదని ఈ సమస్యపై అది ఏదైనా నిర్ణయం చేస్తే అది అక్రమమే కాగలదనీ ఉత్తరవియత్నాం పునరుద్ఘాటించింది. వియత్నాంలో యుద్ధం విస్తరించడానికి జరిగే కొత్త ప్రయత్నాలను భగ్నం చెయ్యగలమని, హనోయ్ లోగడ సూచించిన చతుస్సూత్రాలను, దక్షిణ వియత్నాం జాతీయ విమోచన రంగం [వియత్కాంగ్] రావించిన'పంచసూత్రాలను' అమెరికా గుర్తించినపుడే శాంతి ప్రసక్తి రాగలదనీ కూడా ఈ మెమోరాండం అన్నది.

ఉత్తర వియత్నాంకు స్విస్‌రెడ్‌క్రాస్ విరాళం

బెర్నీ, జులై 22 :— ఉత్తర వియత్నాంకు 40,000 స్విస్ ఫ్రాంకులు [సుమారు 3,300 స్టర్లింగ్] విలువ మేరకు మందులు పంపుతున్నామని స్విస్ రెడ్‌క్రాస్ సంస్థ నిన్న ప్రకటించింది.

తూర్పు జర్మనీ 1,10,00,000 తూర్పు జర్మన్ మార్కులు [సుమారు పదిలక్షల స్టెర్లింగ్] ఉత్తర వియత్నాంకు యిస్తున్నట్లు తూర్పు జర్మన్ న్యూస్ ఏజన్సీ ప్రకటించింది.

విశాఖపట్నం, జులై 23:— జాలాపుట్ రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజుకు ఒక అడుగు చొప్పున పెరగనారంభించడంతోనేడు నేడు నీటి మట్టం 76అడుగులు వున్నది.

ఆంధ్రలో రాగిగనుల ప్రాజెక్టు నిర్వహణ

అమెరికా సంస్థకు అప్పగించే సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జులై 23:— ఆంధ్రప్రదేశ్‌లోని అగ్నికుంతుల రాగిగనుల ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఒక అమెరికా సంస్థకు కొద్దిపాటి వాటాలు ఇచ్చి అప్పచెప్ప వచ్చునని కేంద్ర గనులు, లోహాల మంత్రి శ్రీ యస్. కె. డే నిన్న విలేకరుల గోష్ఠిలో తెలిపారు.

ఈ సంస్థ నిర్వహణకు అమెరికా సంస్థ అంగీకరించిందని, ఇందులో ప్రభుత్వానికి 51 వాటాలుండగలవని ఆయన చెప్పారు.

ఎక్కువ వాటాలున్న సంస్థల నిర్వహణను ప్రభుత్వమే స్వీకరించగలదని ప్రధాని ఇచ్చిన వాగ్దానానికి ఇది భిన్నంకాదా అని ప్రశ్నించగా, తాను సాంకేతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్య మివ్వగలనని, సాంకేతిక నిపుణులు ఈ సంస్థను అమెరికా సంస్థకు అప్పగించరాదంటే ఎట్టి సంకోచం లేకుండా దానికి తాను అంగీకరించ గలనని శ్రీ డే సమాధానమిచ్చారు.

ఇండియా గనుల సంస్థను ఏజన్సీగా మార్చనున్నట్లు కూడా శ్రీ డే ప్రకటించారు.

వచ్చే ఐదేళ్ళ కాలంలో గనులు, లోహాల విషయంలో ప్రభుత్వ రంగం కృషి విస్తృతం చేయబడగలదని శ్రీ డే చెప్పారు. మొత్తం దేశం ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు కాగా, తన మంత్రిత్వశాఖ క్రింద రు.400 కోట్లు ప్రత్యేకించబడినవని చతుర్థ ప్రణాళికాకాలంలోమరొక రు. 450 కోట్ల మేరకు కొత్త పెట్టుబడులుండగలవని ఆయన వివరించారు.

అగస్టు 9 వ అస్సాం బంద్

గౌహతి, జులై 23 :— అధిక ధరలు, ఆహార కొరత, బియ్యం కంట్రోలు ఉత్తర్వు, రూపాయి విలువ తగ్గింపునకు నిరసన సూచకంగా అఖిల అస్సాం సంయుక్త ఆందోళన పరిషత్తు, ఆగస్టు 9 వ తేదీన అస్సాం బంద్ నిర్వహించడానికి నిర్ణయించింది.



కాంగ్రెస్ "ధోరణి" రాజాజీ విమర్శ

మద్రాస్, జులై 23:— రూపాయివిలువ తగ్గింపుపై తమ పార్టీతో ... ఏర్పడుతున్నట్లు, కాంగ్రెసు ప్రచారం ... దని, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్ట ప్రయత్నిస్తున్నదని శ్రీ సి. రాజగో... అన్నారు.

ఈ ఎత్తుగడవలన, రూపాయి విలువను తాము ఆమోదించలేదని కాంగ్రెసు వాదులు దరిమిలా ప్రజల... చెప్పడానికి వీలవుతుందని ఆయన...

"కాంగ్రెస్ కుయుక్తులకు వివారు... కండి."అన్నారు రాజాజీ.

నిన్నరాత్రి యిక్కడ ఒక బహిరంగ... శ్రీ రాజగోపాలాచారి ప్రసంగించారు.

అంతకుముందు శ్రీ ఎన్. దండేకర్ ఆర్. మసానీ దేశంలో ఆర్థిక, రా... స్థితినిగురించి ప్రసంగించారు. ఆర్థిక... ప్రభుత్వం దివాలా తీసినదని, ఈ ... ప్రభుత్వమే అంగీకరించినట్లు ... న్యాసాలవల్ల నే స్పష్టమవుతున్నదని ... అన్నారు.

సభకు శ్రీ ఎన్. జి. రంగా అధ్యక్ష... చారు. అస్సాం, ఒరిస్సాలలో తమ పా... రిటీ రాగలదని తాము ఆశిస్తున్నట్టు ... తెలియ జేశారు.

కట్నం లేకుండ వివాహాలు

కంచి కామకోటి పీఠాధిపతి ...

మద్రాసు, జులై 23:— కా... మకాంచేసివున్న కంచికామకోటి ... జగద్గురువు శ్రీ శంకరాచార్యస్వామి... క్రింది విషయాన్ని తెలియచేస్తూ...

"కొంతకాలంక్రిందట శ్రీ స్వా... వివాహసమయంలో కట్నం తీసుకో... అలవాటుకు పాల్పడరాదని, ఈ అనా... మైన అలవాటుకు యువకులంతా దూరంగావుండాలని సలహాయిచ్చారు. మంచి ప్రయోజనాన్నిసాధించింది. భక్తులు, తమ పిల్లలకు కట్నం లేనే వివాహాలు జరిపామని అంటూ ఉత్తరాలద్వారా తెలియచేశారు. ...తాలనుండి యింకా ఈ రకమైన ...మతానికి చేరుతూనేవున్నాయి.

గ్రహబలం

25-7-66 సోమవా...

తూర్పుదిశ ప్రయాణాలు ... పసుపు, ప్రత్తి, నూలు, వెం... లేనీగా ఉంటవి.

ఉదయం: ప్రయత్నాలు, ప్ర... మార్పులకు, చేర్పులకునవ యంకా... త్రం. కళా, సాహిత్య సంబంధమై... లకు, విందు వినోదకార్యక్రమాలకు ...

మేషం: ప్రయత్నాలు ఫలిస్తవి. ఖర్చుకు తగ్గప్రయోజనం ... లారు. వృత్తిలో తోటివారి సహకారాలు గౌరవ ధవలాభాలు ... తవి.

వృషభం: మీరు వూహించేవిధంగా గ... సమయంలో ఎవరో ఒకరు ... తారు. కార్యసిద్ధి కావలసిన డబ్బు సమకూరుతవి.

మిథునం: భావనలు, భ్రాంతులు ... నైపుణ్యంలా ఆలోచించుకొని కా... దిగాలి. వృత్తి వ్యాపార ధనాదా... లలో మీ ఆలోచన ఆందివ... ప్రయోజనసమకూరుతుంది.

కర్కాటకం: చిలిపివాదాలతో రెచ్చగొట్టే వారుంటారు. వద్దు. ఎదురుచూడని వృత్తి, వ్యాపార కార్యకలాపాల... సవ్యంగా సాగవు. కుటుంబ ఖర్చు... గుతవి. సమర్థించుకోకలుగుతార...

సింహం: అనుకూలమైనదినం. పనులన్నీ సంతృప్తికరంగా వృత్తిలో క్రమాభివృద్ధిని సాధిం... తారు. ఏదోవిధమగు డబ్బు... తుంది. విందువినోదాలతో ఉత్సా... కాలంసాగిపోతుంది.

కన్య: వృత్తికిసంబంధించినపనులు సాగవు. తోటివారితో అనవస... వాదాలు, భేదాలువస్తవి. ఓర్పు ... కష్టనష్టాలు ఏవీజరుగవు. ధన... మైన తొందరలను ఏదోవిధంగా... బాటు జేసుకొనకల్గుతారు.

తుల: జయప్రదమైనదినం. ధనలాభం, వృత్తిలో ప్రోత్సాహం, జనం సమకూరుతవి. చుట్టపక్క... శుభ సంతోష కార్యకలాపాలతో కాలంగడుస్తుంది.

వృశ్చికం: ఇతరుల ధనసహాయాల్ను నవశ... ఉన్న డబ్బును ముందుగా ... కండి. వృత్తికిసంబంధించిన ... ప్రయత్నాలలో అనుకూలంత కనుపి... కుటుంబవిషయాలుకూడా కొంత ... తికి కారణమవుతవి. ఓర్పువిమిగుల ...

ధనుస్సు: "కీడులోమేలన్నట్లు" వ్యాపారాలలో దైవికంగా కొంతమేలు ... తుంది. అప్రయత్న ధనలాభము సమకు... అవసరములు గడుస్తవి. ప్రయాణ... లాభదాయకమవుతవి.

మకరం: వృత్తిలోను, సంఘములోను వను ఘనతలభిస్తవి. వ్యవహారానుకూల... అధికారుల ఆదరణ సమకూరుతవి.

కుంభం: సందేహాలు ముందుకుసాగనీయ... సాహసించి ఏపనీ చేయలేరు. వ్య... మార్గములందును విశేషత కనుపించ... పెద్దలతో వాదాలకుదిగవద్దు. ప్రయ... ణాలు వెంటనే సాగకపోవచ్చు.

మీనం: అనుకూలించేదినంకాదు. వ్యా... మాటలు నమ్మి వృధాప్రయాస పడకం... నిందలుమోపి నిష్ఠురంగా మా... టాడుతారు. తొందరపడవద్దు.

అల్జీర్స్ సభకు అరబ్ రిపబ్లిక్ హాజరుకాదని నాసర్ నిర్ణయం

ఇరాన్, టునీసియా వంటి అభివృద్ధి నిరోధక దేశాలతో కలిసి పనిచేయడానికి నిరాకరణ

కైరో, జూలై 23:— అల్జీర్స్‌లో సెప్టెంబర్ 5 వ తేదీని జరగవలసి వున్న అరబ్ రాజ్యాధినేతల సమావేశానికి యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ హాజరుకాదని ప్రెసిడెంట్ నాసర్ నిన్న యిచట జరిగిన ఒక బహిరంగసభలో ప్రకటించడంద్వారా, వివాదగ్రస్తమై వున్న ఆ సమావేశం భవితవ్యాన్ని యించుమించుగా భగ్నం చేశారు.

"ఈ శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకావడంవల్ల ప్రయోజనం ఏమిటని ఈజిప్టు ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైనది. ఈ సమావేశాలకు వెళ్లి కాఫీత్రాగి "ఎలా ఉన్నారు?" అంటూ కుశలప్రశ్నలతో కాలంగడపడమేనా? లేక అరబ్ రాజ్యాలు అటువంటి సమావేశాలలో తమవిభేదాలను ఏకరువు పెట్టుకోవడానికా? ఈ ధోరణిలో ఆ సమావేశాలు జరిగితే అవి జరిగి ఒకటే జరకక ఒకటే" అని ఆయన అన్నారు.

అరబ్‌రాజ్యాలన్నీ ప్రెసిడెంట్-నాసర్ ప్రకటనకు ఆత్రంగా నిరీక్షించాయి.

ఈ సంవత్సరారంభంలో కూడా శిఖరాగ్ర సమావేశాల ప్రయోజనం ఏమిటని ప్రెసిడెంట్ నాసర్ ప్రశ్నించారు.

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ పాల్గొనని పక్షంలో శిఖరాగ్ర సమావేశాలకు స్వస్తిచెప్పడమే మంచిదని అరబ్ రాజ్యాలలో కొన్ని యిటీవల అభిప్రాయపడ్డాయి.

అల్జీర్స్‌లో జరగవలసిన శిఖరాగ్ర సమావేశం అరబ్ రాజ్యాల సమస్యలను, ముఖ్యంగా ఇజ్రేల్ సమస్యను చర్చించవలసివుంది. అయితే అరబ్‌రాజ్యాల మధ్య యిది తీవ్రవిభేదాలకు దారితీసింది.

ముఖ్యంగా రాజరికంహయాంలోవున్నఅరబ్ రాజ్యాలకు, అరబ్‌సోషలిస్టు రిపబ్లిక్‌లకుమధ్యనే ఈ విభేదం ఏర్పడింది.

ఈ సమావేశానికి ప్రెసిడెంట్ నాసర్ హాజరుకావడం ముఖ్యమని భావించబడింది. సమావేశం జరిపిస్తున్న అల్జీరియా ఆయన [తో]డ్పాటును సమకూర్చుకొనడానికి ఆత్ర[పడిం]ది.

అయితే సమావేశాన్ని నిరవధికంగా వాయిదా [వే]యవలసినదిగా ప్రెసిడెంట్‌నాసర్ కోరడంతో [ఆ] ఊహాగానం నిలిచిపోయింది.

[అ]యితే, శిఖరాగ్ర సమావేశాలనుంచి [యు]నైటెడ్ అరబ్ రిపబ్లిక్ ఉపసంహరించు[కొ]oటుందని నా ప్రకటన అంతర్యం కాదు" [అ]ని ఆయన అన్నారు.

"ఇతర అరబ్ రాజ్యాలు సమావేశం జరిపదలచుకుంటే జరిపించుకోవచ్చు. కాని [యు]నైటెడ్ అరబ్‌రిపబ్లిక్‌ప్రాతినిధ్యం పాల్గొన[దు]. ఇకముందైన శిఖరాగ్ర సమావేశాలలో [అభి]వృద్ధినిరోధకవర్గాలతో కలిసి వ్యవహరించము. పరిస్థితులు చక్కబడితే మంచిదే కాని [మా]కు సంబంధించినంతవరకు మేముపాల్గొన[ము]" అని ప్రెసిడెంట్ నాసర్ అన్నారు.

అరబ్, ఇస్లామిక్ రాజ్యాల మధ్య మరొక వివాదగ్రస్త సమస్యగా పరిణమించిన ఇస్లా[మిక్] సమావేశం జరిపించాలన్న ప్రతిపాదనను [కూ]డా తమ దేశం వ్యతిరేకిస్తున్నదని ఆయన [అన్నా]రు.

'అభివృద్ధి నిరోధకవర్గాలు' యునైటెడ్ [అర]బ్ రిపబ్లిక్‌కు, దాస్యశృంఖలాలనుంచి విముక్తి[పొం]దిన రాజ్యాలకు వ్యతిరేకంగా ఒక కూటాన్ని [ఏర్పా]టుచేయడానికే ప్రయత్నిస్తున్నాయన్నారు.

[ఇ]రాన్ షా, టునీసియా ప్రెసిడెంట్ [బుర్గి]బాలు 'అభివృద్ధి నిరోధకుల'తో కలలరులని [ఇ]ప్పటికీ జోర్డాన్, సవూదీఅరేబియాలుసహా [రాజ]రికం నెరపుతున్నరాజ్యాలనే ముఖ్యంగా [వా]రు విమర్శించారు.

1963లో ఆరంభించిన శిఖరాగ్ర [సమా]వేశంపట్ల తనకిక ఆసక్తి లేదనే అభిప్రా[యా]న్ని ఆయన కలిగించారు.

అమెరికా ఈజిప్టుకు గోధుమలు రవాణా [ని]లిపివేసినందున విదేశమారకద్రవ్యంతో యిత[రు]లా కొనుగోలుచేసుకోవలసి వుంటుందనీ, [గో]ధుమకోసం, బియ్యంకోసం, జొన్నకోసం, [మా] స్వాతంత్ర్యాన్ని వదులుకొనబోమనీ ప్రెసిడెంట్ నాసర్ ఉద్ఘాటించారు.

'స్వాతంత్ర్యానికి అవసరమైన మూల్యాన్ని [ఈ]జిప్టు చెల్లించగల'దన్నారు.

ఫరూక్‌రాజు పాలనకు స్వస్తిచెప్పిఈజిప్టులో [ప్రజా]స్వామ్యం అధికారానికి వచ్చిన విప్లవం 14వవార్షికోత్సవం సందర్భాన కయిరో నగరంలోని 'స్వాతంత్ర్యం చౌకు'లో జరిగిన సమావేశంలోనే శ్రీ [నా]సర్ ఈ ప్రకటన చేశారు.

అమెరికాలో యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగించడంకోసం సవూదీ అరేబియా ఒక అమెరికన్ సంస్థతోకలిసి50 లక్షల డాలర్లఖర్చు పెట్టిందనీ, అందులో [ఇ]స్రాయిల్‌కు వ్యతిరేకంగా ఒక్క అక్షరమైనా లేదనీ ప్రెసిడెంట్ నాసర్ నిందించారు.

సవూదీ అరేబియా రాజు ఫైజల్‌కు, ప్రెసిడెంట్ నాసర్‌కు మధ్య ఏర్పడ్డ విభేదాలే అరబ్ రాజ్యాలలో చీలికలకు కారణమైనాయని యిక్కడి పరిశీలకులు తలపోస్తున్నారు.

ఇటీవల ఫైజల్ రాజుకు అమెరికా, ప్రెసిడెంట్‌నాసర్‌కు సోవియట్ యూనియన్ సమర్థిస్తున్నట్లు కనిపించడంతో అరేబియాద్వీపకల్పంలో పలుకుబడి కోసం అరబ్ రాజ్యాలమధ్య సంఘర్షణ తీవ్రరూపం ధరించింది.

అల్జీర్స్‌లో శిఖరాగ్ర సమావేశానికి బదులు 'అభ్యుదయ' అరబ్ రాజ్యాలు తమలోతాము 'చిన్న శిఖరాగ్ర సమావేశం' జరిపించుకోవాలనే సూచన కూడా జరిగింది.

ఇప్పుడు ఈ శిఖరాగ్ర సభ జరిగేఅవకాశాలు సన్నగిలడంతో అటువంటి 'చిన్న శిఖరాగ్ర సమావేశం జరపడంతో' అరబ్ రాజ్యాలమధ్య విభేదాలు మరింత తీవ్రంగాకాగలవేమో అని పరిశీలకులు ఊహాగానం చేస్తున్నారు.

అల్జీర్సు సమావేశానికి ఈజిప్టు వెడితే అది తన శత్రువులను క్షమించినట్లుగాభావించబడవచ్చునని, తాను సమావేశాన్ని వాయిదా వెయ్యాలనే కోరానని ఒక వేళ ఇతరఅరబ్ రాజ్యాలు హాజరు కావాలను కొంటే వాటి ఇష్టమని ప్రెసిడెంట్ నాసర్ అన్నారు.

ఈజిప్టులేని సమావేశం నిరర్థకమేకాగలదని కయిరోలోని పరిశీలకులు అన్నారు.

ఇక్కడకు వచ్చే నెలలోరావలసివున్న అల్జీరియా ప్రధాని బౌమెద్దీన్‌తోసంప్రతించకుండానే ప్రెసిడెంట్ నాసర్ ఈ ప్రకటన చెయ్యడంపట్ల కొందరు విస్మయం వెలిబుచ్చారు.

రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, జూలై 23:— యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ నాసర్‌కు, అరబ్ రిపబ్లిక్‌ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను పంపించారు.

అరబ్‌రిపబ్లిక్‌ఇంకా అభ్యుదయాన్నిసాధించాలని, అరబ్ రిపబ్లిక్ ఇండియాల సమిష్టిలక్ష్యమైన ప్రపంచ శాంతికి కృషి చెయ్యాలనీ రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

"అక్టోబరులోమీరాకకుఎదురుచూస్తున్నా"నని కూడా రాష్ట్రపతి తనసందేశంలోఅన్నారు.

లఘు పరిశ్రమల పరపతి సౌకర్యాల హెచ్చింపు

శ్రీ సంజీవయ్య ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 22 :— కేంద్ర సహకార బ్యాంకులు, లైసెన్సు పొందిన నాన్ షెడ్యూల్డు బ్యాంకులు, లైసెన్సు పొందిన ప్రాథమిక సహకార బ్యాంకులు ఈ సంవత్సరం ఆగస్టు 1 వ తేదీనుంచి పరపతి హామీ పథకాన్ననుసరించి అనుమతింపబడిన పరపతిసంస్థలలో చేర్చబడతాయి.

లఘు పరిశ్రమల సమన్వయ సంఘం 13 వ సమావేశంలో కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ డి. సంజీవయ్య ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఈవిధంగా అర్హమైన బ్యాంకుల సంఖ్య 97 నుంచి 465 కు పెరుగగలదని అన్నారు. ప్రస్తుతం వున్న గరిష్ఠ హామీ ఒకలక్ష రూపాయలనుంచి రెండు లక్షల రూపాయలకు పెంచడం కూడా అదే సమయంలో జరుగగలదని అన్నారు. ఋణాల గరిష్ఠ కాలపరిమితిని కూడా 7 సంవత్సరాలనుంచి 10 సంవత్సరాలకు పెంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మంజూరు చేయబడిన మొత్తం సొమ్ముపై రుసుం వసూలుచేయబడుతున్నదనీ, భవిష్యత్తులో నికరంగా మిగిలివున్న మొత్తానికే రుసుం చెల్లించేందుకు వీలుగా నిబంధనలు సవరింపబడుతున్నాయనీ అన్నారు.

ఈ ప్రధానమైన మార్పులతో బ్యాంకులు లఘు పరిశ్రమలకు అధికంగా పెట్టుబడులు పెంచడానికి బ్యాంకులను తగినంత ఆకర్షణీయం కాగలదని శ్రీ సంజీవయ్య ఆశించారు.

చతుర్థ ప్రణాళిక ముసాయిదా ప్రతిపాదనలలో గ్రామీణ, లఘు పరిశ్రమలకు కేటాయించబడిన రు. 395 కోట్లు సరిపోదని శ్రీ సంజీవయ్య అన్నారు. తృతీయ ప్రణాళికలో రు. 264 కోట్లు కేటాయింపబడింది.

గత 10 సంవత్సరాలలో గ్రామీణ, లఘు పరిశ్రమలు అభివృద్ధి దృష్ట్యా ఇంకా ఎక్కువ మొత్తం కేటాయించడం అవసరమని మంత్రి అన్నారు.

హైదరాబాదు, నీలోఖేరిలలో రెండు సమగ్ర పరిశ్రమలలో ఉద్యోగుల శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నవని ఆయన అన్నారు.

ఆహార కార్పొరేషన్‌పై శ్రీ తిమ్మారెడ్డి విమర్శ

హైదరాబాద్, జూలై 22:— ఆహార ధాన్యాల వ్యాపారంలో భారత ఆహార కార్పొరేషన్ పెద్ద దళారి యని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ తిమ్మారెడ్డి నేడిక్కడ అన్నారు. ఆహార కార్పొరేషన్ సేకరణ ధరకు సుమారు 20 శాతం కలుపుతుంటని చెప్పారు.

చిత్తూరు కలెక్టరు 1500 టన్నుల సజ్జల విడుదలకై ఆదేశించారని అయితే ఆహారకార్పొరేషన్ వాటిని విడుదల చేయనందున వినియోగదారులు చీకటి బజారులో కొనవలసివస్తోందని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. అయితే మీరు కార్పొరేషన్‌ను రద్దుచేయాలని కోరుతున్నారా అని ప్రశ్నించగా అందుకు శ్రీ రెడ్డి "ఆహారకార్పొరేషన్ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది. దానివలన వినియోగదారుడుగాని ఉత్పత్తిదారుడుగాని ప్రయోజనం పొందలేదు. విధినిర్వహణలోఅదివిఫలమయింది" అనిఅన్నారు.

యూనివర్సిటీ చట్టం లక్ష్యం

హైకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో డాక్టర్ రెడ్డి నిశిత విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 22:— ఉస్మానియా విశ్వవిద్యాలయంవైస్-ఛాన్సలర్ డాక్టర్ డి.యస్. రెడ్డి నేడు హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనను పదవినుంచి తొలగించడమే విశ్వవిద్యాలయచట్టం పరమలక్ష్యమని, చట్టప్రయోజనాన్ని మరుగుపరచడం అసంగతమని పేర్కొన్నారు.

"మొట్టమొదట చట్టం సవరించినప్పుడు నన్ను పదవినుండి తొలగించాలనుకున్నట్లే అంతేను. కేవలం వ్యక్తిగతమైన కక్షవల్ల రెండవ సవరణ అవసరమని భావించడం జరిగింది" అని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ [రెండవ సవరణ] చట్టంలోని 13—ఎ సెక్షన్ చెల్లనేరదంటూ డాక్టర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ పెట్టుకొన్నారు.

ఈసెక్షన్ ననుసరించి చట్టం అమలులోనికి వచ్చిన మూడునెలల్లోకొత్తవైస్-ఛాన్సలర్‌ను నియమించవలసివున్నది. కొత్తచట్టం మే 18 నుండి అమలులోనికి వచ్చింది.

శాసనసభ బిల్లును పరిశీలిస్తున్నప్పుడు విశ్వవిద్యాలయంలో ఆందోళన బయలుదేరింది. తీవ్ర చర్యలు గైకోవద్దని నేను అధ్యాపకులకు సలహాఇచ్చాను. ఈవిషయాన్ని పత్రికలు ప్రకటించాయి. నా ప్రకటనకు సహృదయంగా ప్రభుత్వం నిశ్చయాన్ని స్పష్టంచేస్తూ ముఖ్యమంత్రి మరొక ప్రకటనచేశారు. అనంతరం స్వతంత్రప్రతిపత్తి కోల్పోయిన విశ్వవిద్యాలయాలకు అఫిలియేషన్ తొలగించడం జరుగుతుందని అంతర్ విశ్వవిద్యాలయాలబోర్డు నిర్ణయించింది. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాను. అయితే ఇట్టి బెదిరింపులకు ప్రభుత్వం లొంగబోదని ఆయన స్పష్టం చేశారు.—ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి యూనివర్సిటీ బిల్లుపై ఆందోళనకు నేనే కారణమని భావించడంజరిగింది. వైస్ ఛాన్సలర్‌ను తొలగించడానికి చట్టంలో నిబంధన లేదు. ప్రధానచట్టం ప్రకారం అయిదు సంవత్సరాలు పదవిలోవుండేహక్కు నాకున్నది. జనరల్ క్లాజుల చట్టంలోని 6వ సెక్షన్‌ననుసరించి నాహక్కు తొలగించడానికి ఎవరికీ అధికారంలేదు. అందువల్ల, 1964 ఏప్రియల్ 30 నుండి అయిదేండ్ల పర్యంతం వైస్ ఛాన్సలర్‌గా వుండడానికి నాకు సంపూర్ణమైన హక్కు వున్నది" అని డాక్టర్ రెడ్డి తన సమాధానంలో పేర్కొన్నారు.

కోరికలను తీర్చనిచో నిరాహారదీక్ష

ఆర్.టి.సి. సిబ్బంది సంఘం నిర్ణయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 23:— పదిహేను రోజులలోపల ఆర్.టి.సి. సిబ్బంది [మినిస్టీరియల్] సంఘంవ్యక్తంచేసినకోరికలను కార్పొరేషన్ తీర్చనిచో మూకఉమ్మడిగా నిరాహారదీక్ష వహించడానికి నిర్ణయించినట్లు కార్యదర్శి శ్రీ జి. సుబ్బారావు నేటి ఉదయం ప్రకటించారు.

కొన్ని కోరికలను తీర్చుటకు సంఘానికి నిరాకరించినందున తప్పనిసరిగా ఈనిర్ణయం చేయవలసివచ్చిందని కార్యదర్శి వివరించారు.

అక్రమ ప్రమోషన్ల పద్ధతిని రద్దుచేయాలనీ, సిబ్బందిని కాలవిలంబన లేకుండా ఖాయపరచాలని అత్యవసర జూనియర్ గుమస్తాలను క్రమబద్ధం చేయాలని మొదలగునవి వారి కోరికలు.

ఈవిషయంలో కార్మిక, రవాణామంత్రి కలుగజేసుకోవాలని విజ్ఞాపన చేయడానికి సెక్రటేరియట్ అత్యవసర సమావేశంలో నిన్నరాత్రి తీర్మానించింది.

ధరల నిరోధానికి ఒరిస్సాలో విద్యార్థుల తీవ్ర ఉద్యమం

కటక్, జూలై 23:— బ్లాక్‌మార్కెటింగ్, దొంగనిల్వలు, ధరల పెరుగుదల—వీటికి వ్యతిరేకంగా బరంపురంలో విద్యార్థులు సాగిస్తున్న ఉద్యమం రాష్ట్రంలోని యితర ప్రాంతాలకు కూడా ప్రాకుతున్నట్లు తెలుస్తున్నది.

సినిమా టికెట్లతో దొంగ వ్యాపారాన్ని అరికట్టే నిమిత్తం కటక్‌లో విద్యార్థులు తీసుకున్న చర్య ఫలితంగా కొందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది.

బ్లాక్‌మార్కెట్‌దార్లను, దొంగనిల్వలు పోగుచేసినవారిని పట్టుకునే నిమిత్తం గట్టి చర్యలు తీసుకోవలసినదని బరంపురంలో విద్యార్థులు అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికశాఖలు ఆశించపడ్డని, ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వంతో సహకరించవలసినదని వర్తకులకుకూడా విద్యార్థులు విజ్ఞప్తిచేయడం జరిగింది.

విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న ఈ ఉద్యమానికి ప్రజల అండదండలు పూర్తిగా లభిస్తున్నాయి. ప్రముఖ కాంగ్రెసువాదులు, సోషలిస్టులు, న్యాయవాదులుకూడా ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ దీనికి చేయూత నిస్తున్నారు. ఉద్యమం రానురాను చురుకుగా కొనసాగుతున్నది.

యువజన కాంగ్రెస్ కన్వీనర్ చర్యలపై విమర్శ

హైదరాబాద్, జూలై 23:— యువజన కాంగ్రెస్ కన్వీనర్ శ్రీ పి. గోవర్ధనరెడ్డి చర్యలను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆడ్‌హాక్ కమిటీకి చెందిన 25 మందిలో 15 మంది సభ్యులు నేడు సవాలు చేశారు.

భారత యువజన కాంగ్రెస్ కన్వీనర్ శ్రీ ఎస్. డి. తివారీతో సంప్రతించి కార్యదర్శులుగా నియమించిన శ్రీ ఎస్. జయపాల్ రెడ్డి, శ్రీ ఎ. అప్పారావుల నియామకాన్ని రద్దుచేయడానికి కన్వీనర్ హక్కును వారు ఒక ప్రకటనలో సవాల్‌చేశారు. భారత యువజన కాంగ్రెస్, రాష్ట్ర ఆడ్‌హాక్‌కమిటీలతో సంప్రతించకుండ కన్వీనర్ ఏ ఆఫీసుకైనా ఎవరినైనా నియమించడం, తొలగించడంలపై హక్కును ఆ కార్యదర్శులు ప్రశ్నించారు.

15 మంది ఈ ప్రకటనపై సంతకాలు చేశారు.

రాజమండ్రివద్ద రోడ్డు—రైలు వంతెన

1969 నాటికి పూర్తి

రాజమండ్రి, జూలై 23:— దక్షిణ రైల్వే బ్రిడ్జెస్ చీఫ్ యింజినీర్ శ్రీ ఎస్. సిరాజుద్దీన్ గనుక్రాజు నిన్న యిక్కడ పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణంలోవున్న—రైలువంతెన ఇండియాలో వున్న రోడ్డు—రైలువంతెనలకన్నా పొడవైనదని, దీనిపొడవు 10.954 అడుగులని తెలియచేశారు.

శ్రీ సిరాజుద్దీన్ ఈ సందర్భంగా ఇంకా మాట్లాడుతూ—ఈ రోడ్డు—రైలు వంతెన నిర్మాణం పని మొదట 1968 నాటికే పూర్తిచేయాలని తలపెట్టబడినదని, కానీ యిప్పుడు ఈ వంతెన నిర్మాణం 1969 మధ్యకాలానికిగానీ పూర్తికాదని తెలియచెప్పారు.

ఎగ్జిక్యూటివ్ యింజనీర్ [బ్రిడ్జెస్] శ్రీ పి. కె. శ్రీనివాసన్ మోటారులాంచీ మీద పత్రికా విలేఖరులను గోదావరి అవతలిగట్టుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఈ కాలంలో పూర్తిచేయవలసినదిఅప్పుడే పూర్తిఅయింది. కొవ్వూరు చివర ప్రాంతంలో కట్టడపని, కల్వర్ట్లపని పూర్తిగావించబడింది. రాజమండ్రి వైపు భూమి సేకరణ పని త్వరితగతిన జరుగుతున్నది.

రాజమండ్రివద్ద నిర్మిస్తున్న రోడ్డురైలు బ్రిడ్జి 1969 నాటికి పూర్తి ఆవుతుంది. అప్పటినుండి రాకపోకలుసాగుతాయి. [స.పి]

పరిశ్రమలకు బ్యాంకుల సహాయం

స్టేట్‌బ్యాంక్ చైర్మన్ హామీ

హైదరాబాద్, జూలై 22:— అధికోత్పత్తి సాధనకై పారిశ్రామిక సంస్థలకు బ్యాంకులు ఇతోధికసహాయం చేయగలవని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ ఎ. టి. దహేజియా పేర్కొన్నారు.

ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్య సమావేశంలో ప్రసంగిస్తూ దేశంలో ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు సహాయంచేయగలవని, ప్రస్తుతం అధికోత్పత్తి సాధనే అవశ్యకర్తవ్యమని, పారిశ్రామిక సంస్థలకు వచ్చే సీజన్‌లో రు. 600 కోట్ల ఆర్థిక సహాయం అవసరం కాగలదని అంచనావేయడం జరిగిందని శ్రీ దహేజియా పేర్కొన్నారు.

భారతప్రభుత్వ నూతన దిగుమతివిధానం పట్ల పారిశ్రామికవేత్తలు పూర్తిగా వినియోగించుకోగలరన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

పరిశ్రమలు లేనిచోట నూతన పరిశ్రమలను నెలకొల్పడం అత్యంత అవసరం. నూతన పరిశ్రమలను స్థాపించడానికి విద్యుచ్ఛక్తి నీటివసతి, కార్మికజనం అవసరం. బ్యాంకు యజమానులు కూడా పారిశ్రామిక సమస్యలను సదవగాహనతో అర్థంచేసుకోవాలి. ధరల పెరుగుదలను అరికట్టాలి. అందుకై అవసరమైన చర్యలన్నిటిని తీసుకోవాలి —అని శ్రీ దహేజియా ఉద్ఘాటించారు.

ఋణాల విషయంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. పరిశ్రమలకు 80 శాతం ఋణసౌకర్యం పెంచడానికి రిజర్వుబ్యాంకు నిశ్చయించింది. వ్యవసాయ ఋణాల విషయంలో సహకారబ్యాంకుల ద్వారా, స్థానికబ్యాంకులద్వారా రిజర్వుబ్యాంకు అప్పులిస్తుంది. గత ఏడాది చివరిదాకా పరిశ్రమలపై స్టేట్‌బ్యాంక్ 51కోట్ల రూపాయలు అడ్వాన్సులు అప్పు యిచ్చింది—అని ఆయన వక్కాణించారు.

సమాఖ్య అధ్యక్షుడు శ్రీ ఎ. ఎస్. రాజగోపాల్ స్వాగతం పలుకుతూ రూపాయి మారకంరేటు తగ్గింపు ఫలితంగా పరిశ్రమలకు ఆర్థిక వనరుల ఆవశ్యకత పెరిగిందని బ్యాంకులు, తదితర ఆర్థికసంస్థలు పరిశ్రమలకు సహాయం చేసేబాధ్యత స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ టి. నాగేశ్వరరావు ప్రసంగిస్తూ చిన్నతరహా పరిశ్రమలకు అప్పులను ఇవ్వడంలో అవకతవకవిధానం అనుసరిస్తుండుటవల్ల పారిశ్రామిక నేతలు పెక్కు కష్టనష్టాలకు గురికావలసి వస్తున్నారని అన్నారు.

హైదరాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం వేళలలో మార్పు

మద్రాసు, జూలై 23:— అక్టోబరు టైమ్‌టేబిల్‌లో హైదరాబాద్ నుండి హైదరాబాద్—పూరీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరే వేళలను సా 4—30 నుండి రా. 8 గం. లకు దక్షిణరైల్వే జోనల్ టైమ్‌టేబిల్ కమిటీ మార్పుచేసినట్లు ఒక పత్రికా ప్రకటన పేర్కొంది.

గవర్నర్ శ్రీ గిరి

హైదరాబాద్, జూలై 23:— మైసూరు గవర్నర్ శ్రీ వి. వి. గిరి ఈ నెల 28వ తేదీన యిక్కడకు వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 3 గంటలకు వజీర్‌సుల్తాన్ టుబాకో కంపెనీ కార్మికుల సమావేశంలో ప్రసంగిస్తారు.

OK విటమిన్‌లు చేరివున్న పశుగ్రాసం

పచ్చి మేత ఒక్కటే చాలదని నిపుణుల అభిప్రాయం. మీ పశువులకు ఎ. డి విటమిన్‌లు కూడా కావాలి. ఓకేలో ఈ విటమిన్‌లు చేరివున్నవి. ప్రోటీన్‌లు, మినరల్స్‌తో పుష్టికరమైనదికూడా. జాతిని వృద్ధిపరిచి పశువులను రోగాలనుంచి ఓకె కాపాడుతుంది. ఆవులకు, గేదెలకు ఓకె రుచిగా వుంటుంది. ఓకెను అలాగే పశువులకు పెట్టవచ్చు. రుబ్బడంతోగాని, కలపడంతోగాని పనిలేదు.

OK విటమిన్‌లు చేరివున్న పశుగ్రాసంతో ఎక్కువ పాలు

ఉత్పత్తిదారులు:
ఈస్ట్ ఏషియాటిక్ కం (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
మద్రాసు-1.
మీ సమీపంలోగల డీలర్‌నుగాని లేదా డిస్ట్రిబ్యూటర్‌నుగాని కలుసుకొని మీకు కావలసిన సరుకు తీసుకోండి.





సంగ్రహ ప్రకటనలు

వరుడు కావలెను

35 సంవత్సరములు వయస్సుగల నియోగులుగాని, ఆరాధ్యుల కుటుంబములకు చెందిన వాడై, డిగ్రీ గలిగి, గవర్నమెంటు ఉద్యోగి అయినవాడు,స్కూల్ ఫైనల్ ప్యాసులయి, సంగీతపు పరీక్షలు ప్యాసులయి, గృహనిర్వహణ బాగా తెలిసిన, రూపముగల 28 సంవత్సరముల అమ్మాయిని వివాహ మాడుటకు కావలెను. గౌతమసగోత్రము గాకుండా ఉండవలయును.

బాక్సు నం. 2196,
ఆంధ్రప్రభ, విజయవాడ—3.

వైద్యము

సత్తు యుందా? డా. సూరత్కర్ "అంటి స్టామర్ పెట్కు"వాడి చక్కగా మాట్లాడండి. అనేకులు లాభ పద్దారు RAMAKANT BROS, 480, Shanwarapeth Poona-2. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయువలెను.

మెషినరి

శ్రీగమేకులు, గుండీలు, దువ్వెనలు, పెంకులు, మొసాయిక్ టైల్సు, పెయింటు, సిరా, ఆటవస్తువులు,సబ్బు,బిస్కట్లు,అట్టపెట్టెలు, కుట్టు పనిముట్లు, కలరా ఉండలు, కర్పూరం లేక మందు బిళ్ళలు,మరియు కన్ఫెక్షనరీ, బుక్ బైండింగు, కుమ్మరి సామాను, ఔషధములు, షీటుమెటలుపిన్నులు,వర్కుషాపుయంత్రములు బేరింగ్ప్రెస్సులు మొదలగునవి తయారుచేయుటకు కావలసిన మెషినులుతయారుచేయువారు,
ORIENTAL MACHINERY (1919) PVT. LTD., P. 12, Mission Row Extn. Calcutta-1.

హోమియోపతి

హోమియోపతి పోస్టుద్వారానేర్పబడును. మిక్కిలిపెద్దదైన M.D.H.డిప్లమోఇవ్వబడును ప్రశస్తమైన వృత్తి. ఉచిత ప్రాస్పెక్టసుకు
- Premier Homoeopathic Medical College, 1222, Sector 22-B, Chandigarh.
ఇండియాలో మిక్కిలి పెద్ద కాలేజీ.

వైద్యము

1930 సంవత్సరం నుండి మందువలన [హైడ్రోసీల్] బుడ్డ బాగుచేస్తున్నాము.
ఎం. ఏ. కరీం అండ్ సన్స్
ఆస్పత్రి మార్కెటు, విజయనగరం.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II: P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

మెట్రిక్, ఎస్.ఎస్.ఎల్.సి., పి.యు.సి గ్రాడ్యుయేట్సు, తప్పినవార కూడా బి. కాం. బి.కాం.,యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. పోస్టల్ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపెలి.
కాస్మోపాలిటన్ కాలేజి,హైదాబాద్-27

Estd. 1956. Phone: 727
విజయా ఇంజనీరింగ్ కాలేజి
స్టేషన్‌రోడ్డు, గుంటూరు.—1.
COURSES OFFERED
A.M.I.E.
(a) Student ship Ex
(b) Section A "
(c) Section B "
(2) L.C.E., L.M.E., & L.E.E.,
3] ఓవర్ సీర్సు—డ్రాఫ్ట్స్‌మన్ కోర్సులు
వివరములకు రు. 1 —
ప్రిన్సిపాల్.

పుస్తకములు

తెలుగులో హోమియోపతి

హోమియోపతి వైద్య శాస్త్రమును తెలుగు భాషయందే తపాలుద్వారా నేర్చుకుని డాక్టరు అవండి. భారతదేశమందు హోమియోపతిని తెలుగునందు బోధించు ఏకైక ఉత్తమ వైద్యశాల, వివరములు ఉచితము. డైరెక్టర్, కర్నాటక హోమియోపతి కాలేజి.
[రిజిస్టర్డు] పి. పోస్టు బ్యాగ్ నం. 4, శ్రీరామపురం, బెంగుళూరు—21.

కావలెను

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, సిగ్నలర్సు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్థులు తెలుపుచు 25 పైసలు పంపుడు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

వైద్య విషయములు

ఉబ్బసం మందు

రిజిస్టర్డు చిత్రకూట కొండమూలిక ది. 1—8—66 తేదీ పూర్ణిమనాడు పాల పాయసం[క్షీరం]తో తీసుకుంటే ఉబ్బసం, రొమ్ము పడిశం, దగ్గు పూపిరాడకపోవడం—మొదలైనవి నివారణ మగును. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.
Manager, Shri Mahatma Naga Baba Ayurvedashram P.O Chitrakot, U.P.

పోయినవి

నా కుమార్లు భోగాది తిరుమలరావు 26—6—66న రేపల్లెనుంచి రైల్వే ప్రయాణము చేయుచుండగా యస్.యస్.యల్.సి. రిజిస్టరు [నెం. 72138—డి] మరియు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు [నెం. 267524] పోగొట్టుకొనెను. అవి ఎవరికన్నా దొరికినచో ఈ క్రింది అడ్రస్సుకు 31—7—66 లోగా పంపినవారికి బహుమతి యివ్వగలను—
భోగాది వెంకటసుబ్బయ్య,
అల్లపర్రు —[పోస్టు]
రేపల్లెతాలూకా, గుంటూరుజిల్లా

ప్రకటన

విజయ ట్యుటోరియల్ కాలేజి,
ఫిరంగిపురం.

ఎస్. ఎస్. ఎల్. సి., మెట్రిక్, విశారద పరీక్షలకు తరగతులు నిర్వహింపబడును.స్త్రీలకు ప్రత్యేక వసతులు కలవు. 1966 ఆగస్టు 1 నుండి తరగతులు ప్రారంభమగును.
విద్వాన్ పల్లెకొండ రంగయ్య, ప్రిన్సిపాలు.

వైద్యము

"ల్యూకోటెక్స్"నిరాశచెందిన మొలలకు,లూటీలకు వాడిన సంపూర్ణ చికిత్స నిచ్చును. వివరములకు 15 పై తపాలాబిళ్ళ నంపుము. డా. పి. చార్లెస్ డేవిడ్, బాప్టిస్టుపాలెం, విజయవాడ.

EDUCATIONAL

ఈ స్కూలులో దిగువ ఉద్యోగములకు అర్హత కలవారివద్దనుండి దరఖాస్తులు దిగువ సంతకముదారుకు 30.7.66నగాని, ఆలోపున గాని చేరునట్లు కోరబడుచున్నవి. పూర్వానుభవముకలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
లెక్కలు బి.యి.డి —ఒకరు.
2వ గ్రేడ్ తెలుగు పండితులు—ఇద్దరు
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, లోయర్ గ్రేడ్ ఒకరు.
ఎస్. జె. విలియం,
హెడ్‌మాస్టర్ అండ్ కరెస్పాండెంట్,
ఎల్. ఎం. హైస్కూలు, కడప.

కావలెను

నూతన నటీనటులు

మా నూతన చిత్రంలో కొంతమందినూతన నటీనటులను పరిచయం చేయదలచాం.ఉత్సాహవంతులు. పాల్గొనవచ్చును. ప్రవేశరుసుంఏమీలేదు. వివరాలతో మీ అడ్రసు వ్రాసి పంపేసిన పోస్టల్‌కవరుపంపండి. ఇట్లు మీ
గోపాల్ మూవీసు, కె. గోపాల్,
15, ఆర్కాట్‌రోడ్, ప్రొడ్యూసర్.
మద్రాసు—26. ది. 21—7—66.

బొంబాయి పట్నంలో మా బ్రాంచి ప్రారంభించుటకు కమీషను ఏజంట్లుగా పనిచేయుటకు. డిపాజిట్టు రూ. 500 లు చెల్లించగలిగినవారి వద్దనుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.
వివరములకు :
ట్రిప్లెక్సు డ్రై క్లీనర్సు,
స్టేషన్ రోడ్డు, గుంటూరు.
ఫోను 1015.

మెకానిక్కులు కావలెను

మోటార్‌కార్లు, పెర్కిన్సు డీసెల్ యింజన్ మోటారు ట్రక్కులు వగైరా మరమ్మతులో కనీసము 5 సం. ల అనుభవముతో మెకానిక్కులు కావలెను. ఇంకను కార్లు, ట్రక్కుల పెయింటింగుకు అనుభవముగల స్ప్రే పెయింటరు కావలెను. పూర్తి వివరములతో దిగువ అడ్రసుకు వ్రాయండి.
బాక్సు నం. 2,200
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3,

చీరాల కో ఆపరేటివు స్పిన్నింగు మిల్సు లిమిటెడ్, చీరాల

మా మిల్లులో స్పిన్నింగు డిపార్టుమెంటులో "స్పైడరు"గా పనిచేయుటకు అనుభవముగల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఇంటర్వ్యూకు పిలువబడిన అభ్యర్థులు ప్రయాణ భత్యములను వారే స్వయముగా భరించవలెను. సెలెక్టు కాబడిన అభ్యర్థుల అర్హతనుబట్టి జీతము నిర్ణయించ బడును. ఆగస్టు 1వ తేదీ లోపల దరఖాస్తులు పై అడ్రసుకు చేర వలెను.
మేనేజింగ్ డైరెక్టరు.

శ్రీ సి. యు. ఆర్. ఓరియంటల్ హైస్కూలు, పెదపూడి గుంటూరు జిల్లా యందు పనిచేయుటకు పూర్తి అర్హతలు గల వారినుండి 28—7—66 తేదీకి అందునట్లుగా దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తునకులను ఇన్‌స్పెక్టరు ఆఫ్ ఓరియంటల్ స్కూల్సు, గాంధీనగరు. విజయవాడ—3 వారికి పంపవలెను.
1. సంస్కృత పండితుడు;
సాహిత్య విద్యాప్రవీణ 1
2. తెలుగు పండితుడు,
భాషాప్రవీణ 1
3. సహాయ్య యస్.యస్. యల్.సి.ప్యాసై పైపు చేయుటతెలిసియుండవలెను. 1
(సం) రావెళ్ళ సత్యనారాయణ,
12—7—66. కరస్పాండెంటు.

వరుడు కావలెను

సంపన్న కుటుంబానికిచెందిన బలిజనాయుడు యువతికి యోగ్యుడైనవరుడుకావలెను. వధువు వయసు 25 ఏళ్ళు, గృహకృత్యాలలో ఆరితేరినది. బంగారు చాయకలది. జాతకంతో పూర్తి వివరాలతో ఈ దిగువ చిరునామాకు వ్రాయండి. బాక్సునంబరు 404,ఆంధ్రప్రభ,మద్రాసు 2.

అమ్మకము

లాంబ్రెట్టా, 3 చక్రముల స్కూటర్, డెలివరీ వాన్—బాడీతో అమ్మబడును. 2½ సంవత్సరముల క్రింద మాత్రమే కొనబడినది.
వివరములకు : ప్రిన్సిపాల్,
సైనిక్ స్కూలు, కోరుకొండ, ఎస్.ఓ..
విశాఖపట్టణం జిల్లా [ఏ. పి.]

ప్రకటన

నేటిని, ఇతర ద్రవములను ఇండ్లకు, ఇండస్ట్రీల ఉపయోగమునకు వేరు వేరు పరిమాణాలతో కావలసిన ఎత్తుకు పంపుచేయు పంపుసెట్లు దొరకును. వ్రాయండి: షా ఇంజనీరింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 1738, మద్రాసు—1.
No. 3

టెండరు నోటీసులు

తెనాలి మునిసిపాలిటీ, తెనాలి

తెనాలిమునిసిపాలిటి ఆధ్వర్యములోకల మెయిన్ ఆయుర్వేద వైద్యశాలవారికి 1966—67వ సంవత్సరమునకు మూలికలు వగైరాలు సప్లయి చేయుటకుగాను సీల్డు టెండర్లు ది.8—8—66లోగా మునిసిపల్ సెక్రటరి గార్కిచేరులాగున కోరడమైనది.సదరు టెండర్లు సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించబడి 4—30 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షమున తెరువబడును.

ప్రతి టెండరుదారు రూ 150— లు ధరావతుకింద మునిసిపల్ ఆఫీసు టెండరు దాఖలు చేయువుందు చెల్లించి సదరురసీదును టెండరుకు జతపరచి దాఖలు చేయవలెను.

టెండరుఫారము రు 1—మునిసిపల్‌ఆఫీసులోచెల్లించి పొందవచ్చును.

టెండర్లు దాఖలు చేయువారు ది. 19—7—66 గల టెండరు నోటీసులోని షరతులకు బద్ధులై యుండవలెను.
(సం) సెక్రటరి.

పేటపాలెం గ్రామ పంచాయతి

ROC No. 366/66A1 Dated 19-7-66

తూర్పు గోదావరిజిల్లా, కాకినాడ తాలూకా పేట్లపాలెం గ్రామపంచాయితీచే యీదిగువ తెలియపర్చిన పనులకు సీలువేసిన టెండర్లు ది 2—8—1966 మధ్యాహ్నం 4 గంటలవర్కు యీ పంచాయితీ కార్య నిర్వాహకాధికారి వారిచేగాని, వారి అనుమతి పొందిన మరియొకరిచేగాని అందుకొని అదేరోజు సాయంకాలము 5 గంటల్కు హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. మిగతావివరములు ఆఫీసు పనిచేయుకాలములలో తెల్సుకొనవచ్చును.

1. కందులవారిపేటకి డ్రయిను కట్టుట.
ఎస్టిమేటుమొత్తం. రు 2000—
చెల్లించవలసినడిపాజిట్టు రు 100—
2. కొత్తపేటమెయినువీధికి[దర్బావారిపేటకి] డ్రయిను కట్టుట.
ఎస్టిమేటుమొత్తం రు 2000—
చెల్లించవలసినడిపాజిట్టు రు 100—
3. గోలివారి పుర్గుదొడ్డివద్ద డాములపేరీ చేయుట.
ఎస్టిమేటుమొత్తం రు 800—
చెల్లించవలసినడిపాజిట్టు రు 40—
4. విలేజిబావడివద్ద పైపుకల్వర్టు కట్టుట.
ఎస్టిమేటుమొత్తం రు 500—
చెల్లించవలసినడిపాజిట్టు రు 25—
5. ఏ. ఎల్. నరసింహమూర్తి ఇంటినుండి హైవేసురోడ్డు వరకు మెటలు వేయుట.
ఎస్టిమేటుమొత్తం. రు800—
చెల్లించవలసినడిపాజిట్టు రు 40—
6. బి.బాపిరాజు ఇంటినుండి బి. అమ్మన్నఇంటి వర్కు మెటలు వేయుట.
ఎస్టిమేటుమొత్తం రు 2000—
చెల్లించవలసినడిపాజిట్టు రు.100—
7. గూడపర్తి రామస్వామిగుడినుండి పోస్టాఫీసు మీదుగా పాండురంగగుడి వర్కు మెటలు వేయుట.
ఎస్టిమేటుమొత్తం రు 600—
చెల్లించవలసినడిపాజిట్టు రు 30—
8. గూడపర్తి హరిజనుపేటలో సెంటరు రోడ్డుకు గ్రావెలు వేయుట.
ఎస్టిమేటుమొత్తం రు 400—
చెల్లించవలసినడిపాజిట్టు రు 20—
9. జి.వీరాస్వామి ఇంటినుండి స్పెషలు ఎలిమెంటరీ స్కూలువరకు మెటలువేయుట.
ఎస్టిమేటుమొత్తం రు 1200—
చెల్లించవలసినడిపాజిట్టు రు 60—
10. గణపతి గుడినుండి రైలుస్టేషనువర్కు మెటలువేయుట
ఎస్టిమేటుమొత్తం. రు 500—
చెల్లించవలసినడిపాజిట్టు రు 25—
11. పంచాయితీఆఫీసునుండి కందులవారి వీధి వర్కు సిల్లమెటలు వేయుట
ఎస్టిమేటుమొత్తం రు 1500—
చెల్లించవలసినడిపాజిట్టు రు 75—
12. సాయిబాబా గుడినుండి శ్రీసీతారామాంజనేయ రైసుమిల్లు వర్కు సిల్లమెటలు వేయుట
ఎస్టిమేటుమొత్తం రు 2000—
చెల్లించవలసినడిపాజిట్టు రు100—
(సం) యం. మహాలక్ష్మి, బి. ఎస్సి.,
కార్యనిర్వాహణాధికారి.

ఆర్థికవిధానాలపట్ల జనసంఘ్ అధిక్షేపణ

ఆగస్టు ఆఖరునుండి పెద్దయెత్తున ప్రదర్శన : శ్రీ ఉపాధ్యాయ ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విజయవాడ, జులై 23 :—

ప్రభుత్వ ఆర్థికవిధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియుచేయడానికై దేశమంతటా పెద్దఎత్తున ప్రజలందరూ ఆందోళన జరపాలని భారతీయ జనసంఘం ఒక ప్రణాళికను రూపొందించింది.

ఆగస్టు 25వ తేదీనాటికే కనీసం ఒకలక్ష సభలను నిర్వహించడానికి ప్రతిపాదన చేయబడింది. ప్రభుత్వం చేస్తున్న రకరకాల చర్యల సారాంశాన్ని ప్రజలకు విరుకవర్చే నిమిత్తం పార్టీ కార్యకర్తలు గ్రామాలలోకి వెళ్ళాలని, జనసంఘం కోరికలను అవగాహనచేసుకుని, వారికి తమ సహాయ సహకారాలను ప్రజలు అందివ్వాలని, జనసంఘం కార్యకర్తలతో ప్రజలు కలిసిమెలిసి ప్రవర్తించాలని కూడా ఈ ప్రతిపాదనలో ఉదాహరింపబడింది.

నేటి ఉదయం యిక్కడ జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో జనసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ పై విషయాన్ని వెల్లడించారు.

శ్రీ ఉపాధ్యాయ ఆంధ్రప్రదేశ్‌లో జూలై 19 నుండి పర్యటనసాగిస్తూ నేటి ఉదయం గుంటూరునుండి యిక్కడకు విచ్చేశారు. ఆయన స్థానిక జనసంఘం పార్టీ కార్యాలయంలో నేడు పత్రికా విలేఖరులను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఉపాధ్యాయ యింకా ప్రసంగిస్తూ — "తాము చేయనున్న 'ఆందోళన' స్వరూపం, యేరకమైన 'బంద్' మాదిరిగా నిర్వహింపబడదని, కాని తాము సూచించిన కాలపరిమితిలో —పార్టీ కోరికలను ప్రభుత్వం తీర్చడంలో విఫలమైనట్లయితే సెప్టెంబర్‌నుండి పెద్ద యెత్తున ప్రజలు ఆందోళన జరపగలరనీ, తద్వారా అనేకమంది ప్రజలు అరెస్టుకాబడగలరనీ తెలియచేశారు.

'తాము నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందని శ్రీ ఉపాధ్యాయ అన్నారు.

ప్రస్తుతం దేశంలో యేర్పడిన ఆర్థిక సంక్షోభమంతా ప్రభుత్వంయొక్క అనాలోచిత ప్రణాళికల ఫలితమేనని, అనిజస్థితికి సంబంధించిన విధానాలను కాంగ్రెసుపార్టీ భావిస్తున్నదని ఆయనతెలియచేశారు. రూపాయివిలువ తగ్గింపు జరిగిన అర్థాత కూడా యిద్దా మన పాలక ప్రభుత్వం పాత సిద్ధాంతాలకు స్వస్తి చెప్పలేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ రంగానికి ఎక్కువ మొత్తాన్ని కేటాయిస్తూ నాల్గవ ప్రణాళిక రూపొందింపబడిందని, అదిగాక విదేశీ సహాయం అధికమైంది చనికూడా శ్రీ ఉపాధ్యాయ అన్నారు.

ఖర్చులు తగ్గించుకోవలసిందిగా ముఖ్యమంత్రులకు ప్రధాని సలహాయిచ్చినప్పటికీ, ఆసలుహాసు అమలుపర్చడానికి యేవిధమైన చర్యలు తీసుకోబడలేదని ఆయన అనారు.

ప్రభుత్వం ఆర్థిక, పరపతి, వాణిజ్య విధానాలు ఉత్పత్తిని అధికంచేయలేకపోగా, స్వతంత్రతంగాకూడా కృషిచేయడానికి ఆటంకముపుతున్నవని ఆయన అన్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాముఖ్యత యివ్వబడినప్పటికీ, మండల నిబంధనలు, లెవీల వల్ల ఉత్పత్తిదారునకు ఆటంకాలు ఏర్పడుతున్నవని ఆయన తెలియచేశారు. ధరలు నానాటికి పెరిగిపోయే పక్షంలో వాటిని ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైతే, మధ్యతరగతి, సాధారణతరగతి ప్రజల జీవనవిధానం కుంటుపడగలదని, చిన్న ఉద్యోగులలో అశాంతి కూడా తీవ్రంగా ప్రబలుతుందని ఆయన తెలియజెప్పారు.

దేశంలో యేర్పడిన క్లిష్టపరిస్థితిని నివారించడానికి తమ జనసంఘం పార్టీ ఈ క్రింది సూచనలు చేసిందని శ్రీ ఉపాధ్యాయ ఎరుక పరిచారు.

నిర్ణీతమైన ప్రణాళికను తయారు చేయరాదు. దానికి బదులు అందనా ప్రణాళిక వుండాలి. రూపాయి విలువ తగ్గింపును;తరుణంలో ఆర్థిక వనరులను సద్వినియోగపరచుకోవాలి. కొద్ది సంవత్సరాలపాటు ప్రభుత్వం ముఖ్యంగా నిత్యావసరాలు, ఖనిజాలు, నూనెలు, ఉక్కు మున్నగువాటి ఉత్పత్తి విషయంలో శ్రద్ధ వైకొని వాటి అభివృద్ధికి కృషిచేయాలి. విదేశీ ద్రవ్య సహాయానికి స్వార్థిగా స్వస్తి చెప్పాలి. విదేశీ వస్తుదిగుమతులను, కూడా తగ్గించుకోవాలి. పారిశ్రామికాభివృద్ధిపట్ల గల నియమ నిబంధన లన్నీ ఉపసంహరించబడాలి. ఆహారమండలాలు రద్దుకావాలి. ఆహార కార్పోరేషన్‌గానీ, ఇతర ప్రభుత్వ ఏజన్సీలుగానీ, గుత్తాధిపత్యాన్ని స్వీకరించకూడదు. ప్రభుత్వం తన ఖర్చును దుర్వ్యాపారతను తగ్గించుకోవాలి. సమాజాభివృద్ధి, సాంఘిక సంక్షేమశాఖలు, భారత సేవక్‌సమాజ వంటివి రద్దుచేయాలి. ఖాదీబోర్డుకు ఇస్తున్న సబ్సిడీలను విరమించాలి.

ప్రతి రాష్ట్రంలోను ఆరుగురు కంటే ఎక్కువ మంది మంత్రులుండరాదు. ప్రతి రాష్ట్రానికీ ఉండే గవర్నరు పదవి రద్దుచేయబడాలి. ఆ స్థానంలో ఒక్కొక్క మండలానికి మాత్రమే గవర్నర్ ఉండాలి. మంత్రులపర్యటన కార్యక్రమములు తగ్గించాలి. మంత్రులు వచ్చినప్పుడే అధికారులు హాజరవ్వాలి. వీటికి సంబంధించిన నియమ నిబంధనల సవరించాలి. విధానపరిషత్తులు[శాసన మండలులు] రద్దుకావాలి.

రానున్న ఎన్నికలలో జనసంఘం పార్టీ భవిష్యత్తును గురించి, దాని ప్రణాళికలను గురించి ప్రశ్నించగా, శ్రీ ఉపాధ్యాయ సమాధానమిస్తూ, రానున్న జనరల్ ఎన్నికలలో తమ పార్టీ పెద్దయెత్తున పోటీ చేయగలదనీ, మానవ ప్రణాళికలు, కార్యక్రమాల ప్రకారం పార్టీ టిక్కెట్ల విషయం అన్ని ప్రాంతాల నుండి ఫెడ్డయెత్తు సహాలొ సన్నాహాలు చేస్తున్నారు. ఏ ప్రాంతంలో నైనా, ఏ పార్టీతో [illegible] ఉంటుందని [illegible] కాంట్రాక్ట్ [illegible]

'సర్దుబాట్లు' చేసుకునే అవకాశం మాత్రం పుష్పదని, కమ్యూనిస్టులతోగానీ, ముస్లింలతో గానీ, తమ పార్టీ పొత్తు కుదుర్చుకోవడమనే ఆలోచనే లేదని అన్నారు.

'మీ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు విశ్వసిస్తున్నారా ?' అని ఒక విలేఖరి ప్రశ్నించగా, శ్రీ ఉపాధ్యాయ జవాబిస్తూ, "మేము ఘనవిజయాన్ని సాధించినట్లు భావిస్తాం" అన్నారు. ఈ సారి కాంగ్రెసుపార్టీ పెద్ద మెజారిటీగా రాలేదని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని సీట్లకు పార్టీ ఎంతమంది అభ్యర్థులను ఎన్నుకున్నదని ప్రశ్నించగా, 'అన్ని సీట్లకు అభ్యర్థులను ఎన్నికచేయబడలే' దని శ్రీ ఉపాధ్యాయ తెలియపర్చారు. ఆంధ్రప్రదేశ్‌లో తన పర్యటన ఉత్సాహవంతంగానే ఉన్నదని అన్నారు. అంతర్జాతీయ సంబంధాల పైన కూడా శ్రీ ఉపాధ్యాయ ప్రసంగించారు. భారత — పాకిస్తాన్ దేశాలమధ్య ఎటువంటి స్పర్థలు లేవనీ, ఉభయ దేశాలు శాంతియుత సహజీవనం తప్పకుండా జరుపుతాయని ఆయన అన్నారు.

శ్రీ ఉపాధ్యాయ జులై 28 వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటన జరుపుతారు.

దృఢదీక్ష, సత్యసంధతగల నాయకుడు మురార్జీ

మున్షీ ప్రశంస

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

అహమ్మదాబాద్, జూలై 23:— మాజీ ఆర్థికమంత్రి శ్రీ మురార్జీ దేశాయ్‌ని స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ కె. ఎం. మున్షీ ఎంతగానో శ్లాఘించారు.

శ్రీ మురార్జీ ధైర్య స్థైర్యాలు, దృఢసంకల్పముకల వ్యక్తి అని, ఆయన ఎల్లప్పుడూ సత్యానికి కట్టుబడి ఉంటారని శ్రీ మున్షీ ప్రస్తుతించారు.

శ్రీ మున్షీ నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో దృఢసంకల్పం, సామర్థ్యంకల నాయకుడు శ్రీ మురార్జీ ఒక్కరేనని శ్రీ మున్షీ అభిప్రాయపడ్డారు.

'ప్రత్యేక సౌరాష్ట్రం' కావాలనే వాదాన్ని శ్రీ మున్షీ ఖండించారు.

బ్రిటన్‌లో గర్భస్రావాల చట్టం సవరణ

లండన్, జూలై 23:— బ్రిటన్‌లో గోప్యంగా ఏడాదికి 40 వేల దాకా గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఇది ఎన్నోఅనర్థాలకు కారణం అవుతున్నది. దీనిని నిరోధించే నిమిత్తం గర్భస్రావాలకు సంబంధించిన చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ ప్రతిపాదించ బడిన బిల్లును నిన్న కామన్స్‌సభ అత్యధిక మెజారిటీతో ఆమోదించింది.

ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న చట్టం ప్రకారం, ఒక స్త్రీ, తరచుగా గర్భవతిఅవుతూ దానివలన ఆమె ప్రాణానికి అపాయం సంభవించే పరిస్థితులు వచ్చినప్పుడు, గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది.

వియత్నాంపై భారత ప్రధాని ప్రకటనలు

అమెరికన్‌వర్గాల అసంతృప్తి; రష్యా ఒత్తిడికి తలవొగ్గినట్టు ఆరోపణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] వాషింగ్టన్, జూలై 23:—

వియత్నాం సమస్యపై భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అనుసరిస్తున్న విధానంపట్ల అమెరికన్ రాజకీయవేత్తలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. భారత ప్రధాని ప్రకటనలు వారిలో చాలామందికి బాధకలిగిస్తున్నాయి.

ప్రెసిడెంట్ జాన్సన్ రాజకీయంగా భారత ప్రధానిని తన ప్రభావంలోకి తీసుకురావడంలో కృతకృత్యులైనారని, మరోవైపు ఆర్థికరంగంలో ప్రపంచబ్యాంకు సాగిస్తున్న కృషి అమెరికా అభ్యాలకు అనుగుణంగా భారతదేశాన్ని అనవైపు తిప్పుకోవడానికి తోడ్పడుతున్నదని యింతవరకు వీరు విశ్వసిస్తూ వచ్చారు.

ఆర్థికరంగానికి సంబంధించినంతవరకు తమ యెత్తుగడలన్నీ అనుకున్న ప్రకారం అశించిన ఫలితాలు సాధిస్తున్నవనే యిప్పటికీ వీరు విశ్వసిస్తున్నారు కూడా.

అయితే ఉత్తర వియత్నాంపై వెంటనే బాంబుదాడులు నిలిపివేయాలని భారతప్రధాని చేస్తున్న ప్రకటనలు, వీటికి తోడుయిటీవల భారత సోవియెట్ ప్రధానుల సంయుక్త ప్రకటనలో వియత్నాం సమస్యను గురించి పేర్కొన్న అంశాలు అమెరికన్ రాజకీయ వేత్తలలో చాలామందికి తీవ్ర ఆశాభంగం కలిగించాయి. భారతదేశాన్ని తమ వైపు త్రిప్పుకోవాలంటే తిరిగి మళ్ళీ మొదటికేవచ్చి కొత్త ప్రయత్నాలు ప్రారంభించవడం అవసరమని వీరు భావిస్తున్నారు.

ఢిల్లీలోని అమెరికా రాయబారి శ్రీ చెస్టర్ బౌల్స్ ఈ పరిణామాలకు చాలా ఆందోళన చెందుతున్నట్లు న్యూఢిల్లీనుంచి అమెరికన్ విలేఖరులు పంపిన వార్తలు తెలియజేస్తున్నాయి.

వాషింగ్టన్‌లో యిటీవల భారత ప్రతినిధి శ్రీ బెనర్జీ తో శ్రీ రస్క్ జరిపిన సంభాషణలు చాలా తీవ్ర ధోరణిలోసాగిన విషయాన్ని ఇక్కడి భారతీయ వర్గాలవారుద్ధువపర్చడం ఈ సందర్భంలో ప్రత్యేకించి గమనార్హం.

ఇది యిలావుండగా వియత్నాంపై న్యూఢిల్లీ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ అమెరికన్ పత్రికలుకూడా ధ్వజమెత్తాయి. ప్రత్యేకించి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వియత్నాం వ్యవహారంలో భారత ప్రధాని పూర్తిగా సోవియెట్ వైఖరికి తలవొగ్గినట్టు స్పష్టమౌతున్నదని విమర్శించింది.

వియత్నాంపై శాంతి సంభాషణలు జరపాలని కోరుతూ భారత ప్రధాని రెండు వారాల క్రితం చేసిన ప్రకటనలో ఉత్తరవియత్నాంపై ముందులమెరికాబాంబుదాడులునిలిపివేయాలన్న విషయాన్ని నిస్సంకోచంగా పేర్కొనకుండా అతి మెలకువతో వ్యవహరించారని,తాని మాస్కో చర్చల అనంతరం యిప్పుడు ఉత్తర వియత్నాంపై బేషరతుగా విమానదాడులు విరమించాలని ప్రకటించడాన్నిబట్టే సోవియెట్ యూనియన్ ఒత్తిడికి ఆమె గురి అయినట్టు స్పష్టపడుతున్నదని ఈ పత్రిక వ్రాసింది.

ఇండియా ఖండన

న్యూఢిల్లీ, జూలై 22 :— శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ కోసిగిన్‌ల మధ్య సంభాషణల అనంతరం జారీచేయబడిన భారత—సోవియెట్ సంయుక్త ప్రకటనలో ఒకానొక విషయం పేర్కొనబడ్డందుకు అమెరికా అధ్యక్షుడు శ్రీ జాన్సన్ ఇండియాకు నిరసన తెలియజేసినట్లు [illegible] వెలువడిన వార్తలను భారత విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు నేడు ఖండించారు.

భారత ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం నుంచి నిరసనగాని, మరేలాంటి పత్రంగాని అందలేదని ఆ ప్రతినిధి అన్నారు.

ఇది ఇలా వుండగా న్యూఢిల్లీలోను, వాషింగ్టన్‌లోను దౌత్య వర్గాల స్థాయిలో వియత్నామ్ సమస్యపై సంభాషణలు జరిగాయి.

ప్రపంచ న్యాయస్థానం తీర్పుపై ఇథియోపియా ఆరోపణ

అడిస్‌అబాబా, జూలై 23:— నైఋతి ఆఫ్రికా విషయంలో ప్రపంచ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, న్యాయ దృష్టిలో చేసిన తీర్పు కాక, రాజకీయ ఉద్దేశ్యాలతో ఇచ్చిన తీర్పు అని ఇథియోపియా చక్రవర్తి హెయిలీసెలాసీ ఆరోపించారు.

తన 74 వ జన్మదినోత్సవం సందర్భంగా చక్రవర్తి నిన్న తన ప్రాసాదంలో పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. నైఋతి ఆఫ్రికాని ముక్తికోసం ఇథియోపియా ఇకముందు కూడా పోరాటం సాగిస్తూనే ఉండగలదని ఆయన అన్నారు.

నైఋతి ఆఫ్రికాపై దక్షిణాఫ్రికా అక్రమంగా ఆధికారం చెలాయిస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఇథియోపియా, లైబీరియాలు ప్రపంచ న్యాయస్థానంలో అభియోగం తెచ్చాయి.

విహార నౌక మునిగి 11 మంది దుర్మరణం

జాన్‌పుత్,[ఉత్తర వేల్స్] జూలై 23: నిన్న ఇక్కడి విహారయాత్ర పడవ ఒకటి నీటి పదిపడికి మునిగిపోవడంతో కనీసం 11 మంది మరణించారు. వీరిలో నలుగురు పిల్లలు, విశ్రాంతికై వచ్చి ఆ పడవపైగల ఇంకా 40 మంది జాడ తెలియడంలేదు.

నీటి ఉధృతానికి నౌక తలక్రిందులు కాగానే అందులో ప్రయాణికులంతా నీటిలో పడిపోయారు. గాయపడిన 26 మందిని ఆస్పత్రిలో చేర్చారు. మిగతావారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

క్లీవ్‌లాండ్ అల్లరులలో మరొక నీగ్రోవధ

క్లీవ్‌లాండ్ [ఓహియో] జూలై 23:— నిన్న ఇక్కడ మళ్లీ తలఎత్తిన జాత్యహంకార హింసాత్మక చర్యలలో మరొక నీగ్రోను కాల్చి చంపారు. ఈ దుర్ఘటన్య చర్యలలో ఇతనితో పాటు ఇంతవరకు ముగ్గురు బలి అయ్యారు.

నిన్న ఈ సంఘటన స్థలానికి పాత ప్రాంతానికి మూడు మైళ్ల దూరంలో జాతీయ రక్షకదళంవారు పోలీసులకన్నా హింసాత్మక చర్యల అణచివేతలో సహాయం చేస్తుండగా జరిగింది.

నిన్న వధింపబడ్డ 54 ఏళ్ల నీగ్రో పేరు శామ్యూల్ [illegible]

సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ లి.

(రిజిస్టర్డు ఆఫీసు : కాలికట్-2)

23|464, ఏలూరు రోడ్డు,
విజయవాడ-2.

దిగువ తెల్పిన ఘనమైన చిట్‌గ్రూపును ప్రారంభించినట్లు ప్రకటింప సంతసించుచున్నారు.

చిట్ మొత్తము	నెలసరి చందా	మొత్తం సభ్యులు	మొత్తం నెలలు
రు. 20,000	రు. 500	40	40

ముగింపు తేది : 27-7-66
పాట పెట్టదగిన తేది : 3-8-66

రానున్న దినాల రాబడి పుకోసం ఈ చిట్‌కు చందా వెయ్యండి

ST/38/AAB

జె. బి. మంఘారామ్స్ మిఠాయిలు మరియు బిస్కట్లు

పిల్లలకు మరియు పెద్దలకు
రుచికరమైన, పోషణనిచ్చే ఆహారము



జె. బి. మంఘారామ్ అండ్ కం.
గ్వాలియర్

JB-147 TL

సైనిక స్కూలు - కోరుకొండ

ప్రవేశ పరీక్ష

జనవరి 1967 నుండి ప్రారంభమగు విద్యా సంవత్సరమునకు తే. 11—9—66 దీ ఆదివారము రోజున ఈ దిగువ కేంద్రములలో ప్రవేశపరీక్ష జరుగును.
కోరుకొండ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు

చేర్చుకొనబడు విద్యార్థుల సంఖ్య :
5 వ తరగతి — 90
6 వ తరగతి — 60

వయస్సు నిబంధనలు :
5 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 9—10 సం. రం. మధ్య వయస్సు కలవారై ఉండవలెను.
6 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 10—11 సం. రం. మధ్య వయస్సు గలవారై ఉండవలెను.

దరఖాస్తుఫారములు మా ఆఫీసుకు చేరవలసిన ఆఖరుతేదీ 20—8—1966. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన షెడ్యూల్డుకులముల, తెగలవారికి ప్రాధాన్యత చూపబడును.

ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారి ఉపకార వేతనముల వివరములు :

తల్లిదండ్రుల నెలసరి ఆదాయము మొత్తము	ఉపకారవేతనము ఫీజు	మొత్తము బట్టలకు	మొత్తము
రూ. 0—200 ల వరకు	రూ. 1900	రూ. 300	రూ. 2200
రూ. 201—400 ల వరకు	రూ. 1425	రూ. 300	రూ. 1725
రూ. 401—600 ల వరకు	రూ. 950		రూ. 950
రూ. 601—1000 వరకు	రూ. 475		రూ. 475

(ప్రాస్పెక్టసు, మోడల్ ప్రశ్నపత్రములు, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి చొప్పున ఈ క్రింది అడ్రసుకు పంపి తెప్పించుకొనవచ్చును.
గమనిక : ప్రవేశపరీక్షల ప్రశ్నల విధానము సూచన లేకయే మారవచ్చును.

ప్రిన్సిపాలు.
సైనికస్కూలు, కోరుకొండ
సైనికస్కూలు, కోరుకొండ[ఎస్.ఓ.], విశాఖపట్నము జిల్లా,

ఆంధ్రప్రభ

కళా సాహిత్య విజ్ఞాన వేదిక

బోనాలు

పోకూరి శ్రీరాములు

శ్రావణ మాసంలో ఆకాశం అంతా మేఘాలతో నిండి నేల నలుచెరగులూ ఆకు పచ్చని వస్త్రాన్ని ధరించి, వర్షపు చినుకులు మనస్సుకు ఆహ్లాదాన్ని పంచిపెట్టే సమయంలో, తెలంగాణా ప్రాంతంలోని గ్రామ గ్రామం, నగరాలూ చంగు, సన్నాయి ధ్వనులతో ఆ ఋతువుకు స్వాగత గీతాన్ని పాడుతున్నట్లే, వాకిట రూపాయి బిళ్ల మందాన కుంకుమ బొట్టు దిద్ది జట్లు జట్లుగా గుంపులు గుంపులుగా జారులు తీర్చి నెత్తిమీద కలశాన్ని పెట్టుకుని—

"ముత్తైదకుంకుమ నొష్టకుంటె జాలు
చేతెడు గాజులు చేతులకుంటె జాలు
ముత్తైద మట్టెలు కాళ్లకుంటె జాలు
వాకు బెట్టిన పసుపు చెంపల కుంటే జాలు
వాయొక్క మంగళసూత్రం గట్టిగుంటే జాలు
నాయొక్క నల్లపూసలు మెడనుంటేజాలు"

అని పాడుతూ ముత్తైదువలు పోచమ్మ గుడికి వెళుతూన్న దృశ్యాలు ఎంతో కనుల పండువుగా ఉంటాయి. కలశాల్ని తీసుకుని పోచమ్మ గుడికి వెళుతూన్న ఈ వేడుకనే 'బోనాలు తియ్యడం' అంటారు.

ఒక విధంగా చూస్తే 'బోనాలు' పండుగ కన్న, జాతరే ఏమో అనిపిస్తుంది. ఈ విధంగా అనుకోవడానికి కారణం, ఆంధ్రదేశంలో కూడా సంవత్సరానికో పర్యాయం గ్రామ దేవతల్ని సంతుష్టి పరచడానికి ఇటువంటి జాతర్లు చేస్తూ ఉండడమే. గంగమ్మ తిరణాల, పోలేరమ్మ పొంగళ్లు, అమ్మవారి జాతర ఇటువంటివే. ప్రతి జిల్లాలోనూ అక్కడ కొలిచే గ్రామ దేవతల పేర్లను బట్టి జాతర్లూ, తిరణాళ్లూ ఉన్నాయి. సంఘంలోని అన్ని వర్గాల వారు ఎంతో ఉత్సాహంతో ఈ జాతర్లలో పాల్గొనటం మనం చూస్తూనే ఉంటాము. జాతర, తిరణాల అనగానే …

పులగం లేక పొంగలి అని. దానినే వారు 'ఖిచిడీ' అంటారు. ఒక పెద్ద ఇత్తడి పాత్రలో పప్పు, బియ్యం వేసి ఉడికిస్తారు. రంగు రావటం కోసం కొంచెం పసుపుకూడా కలుపుతారు. పొంగలి ఉడకగానే దాన్ని పొయ్యిమీద నుండి దించి దానికి అంటుకుని ఉన్న మసి, బూడిద గుడ్డతో తుడిచి శుభ్రం చేస్తారు. తరవాత పసుపు, కుంకుమ, పసుపు సున్నం కలిపి తయారుచేసిన తిరుచూర్ణంతో చుక్కల చుక్కలతో కలశాన్ని అందంగా అలంకరిస్తారు. వేపాకులతో ఒక మాల కట్టి దానిని కలశం మెడకు చుట్టూ కడతారు. కలశంపై మరొక పాత్ర ఉంచుతారు. ఈ పాత్రను వారు 'కడుముంత' అంటారు. ఈ కడుముంతలో బెల్లం పానకం పోస్తారు. పొంగలిలో ఉప్పు బదులు పానకం పోస్తారు, అందుచేత పొంగలి తియ్యగా ఉంటుంది. బెల్లం పానకం ఉప్పు పాత్రపై 'కంచుడు' ఉంచి దానిలో నూనె పోసి వత్తి వెలిగిస్తారు. దీపం సన్న సన్నని కాంతి దానిలో నుండి బయటికి కనపడుతూంటుంది. ఇది గాలికి ఆరిపోని విధంగా సవరిస్తారు.

సాధారణంగా పోచమ్మ గుడి ఊరికి వెలుపలే ఉంటుంది. అక్కడికి డప్పులతో బోనం తీసుకుని బయలుదేరతారు. దారిలో ప్రతి ఇంటి వద్ద ఆగి, బోనాలు తీస్తారా? అని అడగటం ఆచారం. బోనాలు తీసేవాళ్ళయితే వారు కూడా ఊరేగింపులో కలుస్తారు. నెత్తిపై చుట్ట, దానిపై పొంగలి వండిన పాత్ర, ఆపై పానకం పాత్ర, వాటిపై దీపం—ఈ విధంగా అమర్చుకుని 'బోనాలు' కదులుతుంది అమ్మవారి గుడివైపు. డప్పు వాయించే వాణ్ణి తెలంగాణాలో 'బైనీలోడు' అని పిలుస్తారు. …

శుద్ధి చేస్తాడు. కడుముంత, పొంగలిపాత్ర, కంచుడు వేరుచేస్తారు. కడుముంతలోని పానకంతో పోచమ్మ గుడి గడప కడుగుతారు భక్తులు. వారు మిగిలిన పానకాన్ని తమ తమ ఇళ్లకు తీసుకుపోతారు. ఆకులు పరిచి వాటిపై దేవికి పొంగలి నైవేద్యం పెడతారు. పోచమ్మ గుడిలో పూజారిగా ఎక్కడో తప్ప బ్రాహ్మణులు ఉండరు. తరుచుగా చాకళ్లే ఉండటం జరుగుతుంది. అమ్మవారి వాహనం గాడిద; పూజారి చాకలి. ఉత్తరదేశంలోనూ ఇదే సంప్రదాయం ఉన్నట్లు కనపడుతుంది. అయితే అక్కడ పూజారి చాకలికి కుమ్మరి ఉంటాడు. చాకలి రెండు కుండల్లో కల్లు నింపి అమ్మవారి వద్దకు తెస్తాడు. ఒక కుండలోని కల్లుతో పోచమ్మ విగ్రహాన్ని పరిశుభ్రంగా కడిగి రెండవ కుండ వారు పోస్తాడు. ఇలా వారు పోసేటప్పుడు చాకలి, యజమాని కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేరు ఉచ్చరిస్తాడు. వారిని చల్లగా చూడాలని దేవిని కోరతాడు. నైవేద్యం పెట్టినది, కలశంలో మిగిలిపోయిన పొంగలి చాకలి తీసుకుంటాడు. విశేష మేమంటే బోనాన్ని ఎవరూ భుజించరు. అంతా చాకలికే ఇచ్చివేస్తారు.

పూర్వం పల్లెటూళ్ళలో వృత్తిపని చేసే చాకలి, మంగలి మొదలైనవారు వారు చేసే సేవలకు ప్రతిఫలం పుచ్చుకునేవారు కాదు. సంవత్సరానికో పర్యాయం శుభకార్యాల సమయాల్లో వడ్లు, జొన్నలు, ఇతర బహుమానాలు ఇచ్చే ఆచారం ఉండేది. కాని ఇప్పుడు రోజులు మారాయి. గంజులు ఇచ్చేవారూ లేరు; ఇచ్చినా పుచ్చుకునేవారూ లేరు.

బోనాలు ఏ పదిమందో, ఇరవై మందో, కొద్దిమందో స్త్రీలు తియ్యరు. ఇటువంటి వారి సంఖ్య వందల్లో ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో వేములవాడ అనే ఊరు ఉంది. అది సుప్రసిద్ధ క్షేత్రం. శివరాత్రి సందర్భంతో ఇరవై ముప్పయి గ్రామాల నుంచి ఎక్కువగా ఇతర జాతులవారు బోనాలు తీసుకుని వేములవాడ వస్తారు. ఆ దృశ్యం ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. తప్పక …

తందనాలాడుతూ ఉంటారు. సాము, గారడీలు జరుగుతాయి.

హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాల్లో మహంకాళి జాతర భారీఎత్తున జరుగుతుంది. బోనాలు తీసిన మరునాడు అమ్మవారిని సాగనంపుతారు. రంగం ఎక్కడం, పోతరాజు వేషం, ఘటం మొదలైన కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాయి. పోతరాజు అమ్మవారి తమ్ముడు. అతడు ఆవహించిన వ్యక్తి మేకను బలి తీసుకునే వాడట. దీనినే 'గావు' పట్టడం అంటారు. పోతరాజు వేషం కాళికా వేషం లాగా చూడటానికి భయంకరంగా ఉంటుంది. పోతరాజుగా గావు పట్టడం జరగగానే మేకను పళ్లతో కొరికివేసే వాడట! రాను రాను బలి ఇచ్చే ఆచారం పోయి ఇప్పుడు గుమ్మడికాయను కొరికి శాంతి పొందే పద్ధతి అమలులో ఉంది. గావు పట్టే ముందు రంగం ఎక్కడం జరుగుతుంది. రంగం ఎక్కడం అంటే ఆపంలో కాలని పచ్చి కుండ మీద పూనకం పూనిన స్త్రీ గంటల తరబడి నిలబడి గ్రామ ప్రజల నుద్దేశించి రానున్న కష్ట నష్టాల్ని గూర్చి చెప్పటం అన్నమాట. ఆమె చుట్టూ చేరిన గ్రామ ప్రజల్లోని పెద్దమనుష్యులు గ్రామ ప్రజల శ్రేయస్సును కోరి ప్రార్థనలు సలుపుతారు. దేవిని శాంతింప చేస్తారు. తరవాత అమ్మవారి విగ్రహాన్ని వేపాకులతోను, మొగలిపువ్వులతోను, నిమ్మకాయలతోను అలంకరించి ఒక కలశం లోగ తయారుచేస్తారు. ఈ కలశాన్నే 'ఘటం' అంటారు. ఈ ఘటాన్ని ఊరంతా ఊరేగించిన తరవాత గుడికి చేరుతారు. ఒక పెద్ద తొట్టెలో కూర్చి అమ్మవారిని సాగనంపుతారు.

తెలంగాణా ప్రాంతంలోని కొన్ని స్థలాల్లో బోనాలపై వామ మార్గీయుల ప్రభావం కనపడుతుంది. ఉదాహరణకు పూజారి దేవికి నైవేద్యం ఎవరూ చూస్తూండగా పెట్టడు. పూజారి, అతని అనుచరులు కల్లు తాగి తందనాలాడుతూ కీర్తనలు పాడుతూ జాగరణం చెయ్యటానికీ, పంచమకారాల్ని (మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము) పూజించే వామ సంప్రదాయానికీ సంబంధం కనపడుతుంది. బోనంలో బలి రక్తాన్ని కలుపుతారు. రక్తం కలిపిన ఈ పొంగలిని వీథుల్లో ఇళ్లముందు చల్లుతారు కూడాను. దేవీ ప్రసాదం ఎక్కడైతే పడిందో అక్కడ అంటువ్యాధులు సోకవని వారి నమ్మకం. ఇలా చల్లిన బోనాన్ని కొంతమంది ఏరుకుని ఇంట్లో భద్రపరిచే ఆచారం కూడా ఉంది. బోనం ఇంట్లో ఉండగా స్ఫోటకం రాదని వారి దృఢ విశ్వాసం.

బోనాలు [illegible] తీసుకుని చూస్తూంటే …

కర్నూలు జిల్లాలో

'సంజీవ' ద్వయానికి చుక్కెదురు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నియోజకవర్గాల పునర్విభజనతో ఓటర్ల జాబితాలు కూడా తయారైనాయి. కర్నూలు జిల్లాలోని అన్ని తాలూకా ఆఫీసుల్లోను వాటిని పరిశీలనకు పెట్టడం జరిగింది. అక్టోబరు మొదటి వారంలో ఓటర్ల జాబితాల్లో చేర్పులు కూర్పులు సరిచేసి, అసలు సిసలు జాబితాలను తయారుచేసి ముద్రిస్తారని అధికారయుత సమాచారం. పునర్విభజన ప్రకారం కర్నూలు జిల్లాలో లోక్‌సభ నియోజక వర్గాలు రెండు, శాసన సభా నియోజకవర్గాలు పదిహేను ఉంటాయి. 1967 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు ఇది వర్తిస్తుంది. లోక్‌సభ నియోజకవర్గాలు: 1. కర్నూలు. 2. నంద్యాల. శాసన సభ నియోజకవర్గాలు: 1. ఆలూరు (రిజర్వుడు). 2. ఆదోని. 3. ఎమ్మిగనూరు 4. పత్తికొండ. 5. డోన్. 6. కోడుమూరు (రిజర్వుడు). 7. కర్నూలు. 8. నందికొట్కూరు. 9. పాణ్యం. 10. నంద్యాల. 11. కోయిలకుంట్ల. 12. ఆళ్లగడ్డ. 13. గిద్దలూరు. 14. మార్కాపురం. 15. ఎర్రగొండపాలెం.

1962 ఎన్నికల సమయంలో కల 16 నియోజక వర్గాలనూ ఇప్పుడు 15 గా పునర్విభజించారు. అలా చేయడంలో కోసిగి, మిడుతూర్ నియోజకవర్గాలు రద్దయి, కొత్తగా పాణ్యం నియోజకవర్గం ఏర్పడ్డది. పరిసరాలలోని నాలుగైదు గ్రామాలను కలపడం, తగ్గించడం మినహా ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల, నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాలలో చెప్పదగ్గ మార్పు లేమీ లేవు. రిజర్వుడు స్థానమైన ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని జనరల్ నియోజక వర్గంగా మార్చారు. జనరల్ నియోజక వర్గంగా ఉన్న ఆలూరును రిజర్వుడు నియోజక వర్గంగా మార్చారు. కోడుమూరు యథాతథంగా రిజర్వుడు నియోజక వర్గంగానే ఉన్నది.

కర్నూలు లోక్‌సభ నియోజక వర్గంలో కర్నూలు, కోడుమూరు, డోన్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు కలుస్తున్నాయి. నంద్యాల లోక్‌సభా నియోజక వర్గంలో నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, గిద్దలూరు, మార్కాపురం శాసన సభా నియోజక వర్గాలు కలుస్తున్నాయి. ఈ జిల్లాలోని ఎర్రగొండపాలెంను గుంటూరు జిల్లా నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గంతో చేర్చటం జరిగింది.

జిల్లాలో స్వతంత్ర పార్టీకి స్వతంత్రమైన యోగ్యత ఉండదని, పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకుల నీడల్లో స్వతంత్ర పార్టీ నాయకులు తిరుగుతూ, వారితో చేతులు కలిపేటట్లు మాత్రమే తోస్తుంది.

కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం, మిడుతూరు శాసన సభ నియోజక వర్గాన్ని రద్దు చేయడం వల్ల వామపక్ష కమ్యూనిస్టుల బలం సన్నగిల్లిపోయింది. ఈ అతివాదులకు కర్నూలు, పాణ్యంలలో చెప్పదగ్గ పలుకుబడి ఉన్నా, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వీరు గెలిచే అవకాశాలు లేవు. కనక వారు తమ పార్టీ అభ్యర్థిని పోటీపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. ఎర్రగొండపాలెం శాసన సభ్యులైన శ్రీ పూలా సుబ్బయ్య నాయకత్వాన కమ్యూనిస్టు పార్టీ సురక్షితంగానే ఉన్నది. ఈయన యువకుడు, మంచి న్యాయవాది కావడం వల్ల, మార్కాపురం తాలూకాలో రైతులపై, పలక పరిశ్రమ శ్రామికులపై పలుకుబడి సంపాదించుకున్నారు. ఆయన తిరిగి పోటీచేస్తే, ఆ స్థానంలో విజయం తథ్యం.

జిల్లా వార్తాలేఖ

రాష్ట్ర రాజకీయాలలో శ్రీ సంజీవరెడ్డి, శ్రీ సంజీవయ్యల మధ్య కలతలు రావడాన్ని జిల్లాలో ఎవరూ హర్షించడం లేదు. కారణం, ఇరువురు ఈ జిల్లానుండి ఎన్నికైనవారే. ఈ ఉభయుల వర్గాల వారి గొడవలు ప్రజలను విసుగెత్తిస్తున్నాయి. 1962 ఎన్నికల తరవాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ సంజీవరెడ్డిని శ్రీ సంజీవయ్య రానివ్వడం, కనీసం పోటీ చేయక పోవటం ఆయన అనుయాయులకు ఆశాభంగం కలిగించింది.

తూర్పు తాలూకాలలో శ్రీ పిడతల బలం ఆయన బలం అవుతుంది. పశ్చిమ తాలూకాలలోనూ, మధ్య తాలూకాలలోనూ ఆయనకు బలం ఉండనే ఉన్నది.

శ్రీ పిడతల రంగారెడ్డి ప్రముఖ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రణాళిక శాఖ మాజీమంత్రి అయినా, జిల్లాలో ఆయనకు పలుకుబడి తక్కువ. అసలు శాసనసభ నియోజకవర్గంలో పోటీచేసి, గెలవడం సాధ్యమా అన్న అనుమానం శ్రీ రంగారెడ్డికే ఉన్నందున, శాసనమండలిలో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతవరకూ శాసనమండలి సభ్యుడుగా ఉన్న ఆయన బావమరిది శ్రీ డి. పాండురంగారెడ్డి గిద్దలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెసు టికెట్టు లభిస్తే, పోటీచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీ పిడతల రంగారెడ్డి గానీ, శ్రీ పాండురంగారెడ్డిగానీ, ఎంతో కాలంగా అధికారంలో ఉండి, ప్రభుత్వంలో పలుకుబడి కలిగి ఉండి జిల్లాకు ఏమీ సాయం చేయలేదు. ప్రజల ఆదరాభిమానాలను పొందే సత్కార్యం చేయనేలేదు.

ఆదోని, ఆలూరు, పత్తికొండ తాలూకాలలో పలుకుబడిగల కాంగ్రెసు నాయకుడు శ్రీ ఎమ్. లక్ష్మీకాంతరెడ్డి. ఈయన ధనిక భూస్వామి. కర్నూలు, ఆదోని, గుంతకల్‌లలో సినిమా హాల్సు ఉన్నాయి. ఆలూరు నియోజక వర్గంలో పోటీలేకుండా ఎన్నికైనారు. ఈసారి పత్తికొండ నియోజక వర్గంనుండి పోటీ చేయాలనుకుంటున్నారు. శ్రీ టి. జి. తిమ్మయ్య లోగడ ఆదోనినుండి కాంగ్రెస్ టికెట్టుపై శాసనసభ్యులైనవారే. ఆయన కుమారుడు శ్రీ టి. జి. అనంతగుప్తా ఆదోని పంచాయతీసమితి అధ్యక్షుడు. ఆటు సమితి …

ఈ ప్రాంతీయులకు ఎవరికీ తెలియదు. ఆమె ఈ నియోజక వర్గానికి, ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. ఆమెకు ఈ జిల్లాతో కల సంబంధం, ఆమె తండ్రిగారు కర్నూలు జిల్లా జడ్జిగా ఉండి, ఏర్పాటు చేసుకున్న స్నేహాలు, సంబంధాలు. శాసనసభ సభాపతి శ్రీ బి. వి. సుబ్బారెడ్డివంటి నాయకులకు మాత్రమే ఆమె ఎరిక.

గత ఎన్నికల తర్వాత ఈ అయిదేళ్లలో జిల్లాలో కొత్త పరిశ్రమలు, ప్రణాళికలు ఏమీ లేవు. కర్నూలు—కడప కాలవ పని, తుంగభద్ర కాలవపని, డోన్ నియోజక వర్గంలో కొన్ని బావుల త్రవ్వకం పని కొనసాగడం మినహా వేరే సౌకర్యం లేదు.

సమితి అధ్యక్షులు మామూలుగా పెద్ద నాయకులైన శ్రీ పిడతల రంగారెడ్డి వర్గమైనా, మద్దూరు వర్గమైనా, లేక భాస్కరరెడ్డి వర్గంలోనో చేరిపోయినట్టే. శ్రీ భాస్కరరెడ్డికి స్వయంగా కర్నూలు, కోడుమూరు, డోన్, ఆలూరు నియోజక వర్గాలలో పలుకుబడి, బలం ఉన్నాయి. శ్రీ బి. వి. సుబ్బారెడ్డి మూలంగా కోయిలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, పాణ్యం సమితులలో పలుకుబడి, సహకారం లభించాయి. ఎమ్మిగనూరు, తంబళ్ల సమితి అధ్యక్షులు శ్రీ భాస్కరరెడ్డిని బలపరుస్తారు. శ్రీ మద్దూరు సుబ్బారెడ్డికి తన నందికొట్కూరు సమితిలో మాత్రం పలుకుబడి ఉన్నది. శ్రీ పిడతల రంగారెడ్డికి మార్కాపురం, ఎర్రగొండపాలెం, దొస్తవారిపేట, గిద్దలూరు సమితుల బలం ఉంది.

పారిశ్రామిక

గత ఎన్నికలలో ప్రచారానికి ఉపయోగించబడి 'వెనుకబడ్డ జాతుల ఉద్ధరణ'. నాటు …



మూడవ సారి

చిన్నకథ

గంగుమళ్ళ నరసింహారావు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్‌లో బిచ్చగాళ్ళ నందరిని చూడాలంటే ఏ శనివారమైనా ఉదయం తొమ్మిది గంటలకు మెయిన్ బజారుకి వెళ్ళాలి. ఆ రోజున ఏబదిరకాల వికలాంగులను, వాళ్ళతో పాటు అనాథులైన పిల్లలను చూడవచ్చు. దాన ధర్మాలకు తావులేని ఈ గడ్డు రోజుల్లో కూడా పూర్వ సంప్రదాయాన్ని అనుసరించే కోమట్లు, మార్వాడీలు ఇంకా ఉన్నారా టౌన్‌లో. ఒక సెట్టి ఆ రోజు జొన్న కాచి పోస్తే మరో మార్వాడీ పైసలు వేస్తాడు. శర వేగంతో పోయే కార్లకు ఆ సమయం ఒక పరీక్ష లాంటిది. వర్షం వచ్చే ముందు ఎగిరే తూనీగల్లా ఇష్టం వచ్చినట్టు అటూ ఇటూ పరుగెత్తుతూ కార్లకు అడ్డం వచ్చే ముష్టి వాళ్ళ పిల్లలను కోపంతో కళ్ళెర్రజేసి కూకలు వెయ్యటం కారు డ్రైవర్లకు పరిపాటి.

ఆ శనివారం యథాలాభంగా పట్నానికి నలుమూలలనుండి వచ్చిన ముష్టివాళ్ళు ఆ వీధిలో గుమి కూడారు. వాళ్ళలో నిండు గర్భవతి ఒకామె అతి కష్టంమీద ఉదయమే ఆ వీధి చేరుకుంది. ఉన్నట్టుండి ప్రసవవేదనతో ఆమె బాధపడింది. శ్వాస నిలిపి దాని నరికట్ట ప్రయత్నించింది. నీరసంగా మూలిగింది. భరించరాని వయ్యాయి నొప్పులు. గుంపు వదిలి రోడ్డు అవతలి వైపు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. ఆమె ఎరిగిన ఒక కుంటి ముసలమ్మ సంగతి గ్రహించి ఆమె ననుసరించింది.

ముష్టివాళ్ళు అందరూ అక్కడ గుమి గూడారు. దారిని పోయే ప్రజలు "వింత ఏమిటా?" అని వాకబు చేస్తున్నారు. దారి కోసం సైకిళ్ళ ఆసామీలు మోగించే గంటల ధ్వనులు గాలిలో కలిసిపోయాయి కాని దారిని కలుగజెయ్యలేక పోయాయి. అనువైన స్థలం ఆమెకు కనిపించలేదు. నూతన ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అన్న ఆత్రతతో ఆ శిశువు చేసే అలజడివల్ల ఆమెకు అపరిమితమైన నొప్పులు. పిచ్చిగా అన్నివైపులా చూసింది. పట్టపగలు. బహిరంగం. అంతలోనే నొప్పులు మరి ఏమీ చూడనివ్వకుండా చేశాయి. మురికి కాలవ దగ్గిరగా మ్యునిసిపాలిటీ చెత్తకుండీ. కాలవ కవతలి వైపున పాడుపడిన పాత గోడ. కాలవకు, గోడకు మధ్యనున్న రెండడుగుల ఖాళీ స్థలం ఆమె మసక కళ్ళకు కనిపించింది. చెత్తకుండీపైకి తూలి, వంచ గట్టిగా పట్టుకుని నెమ్మదిగా కింద వాలింది.

ఆమె కళ్ళముందు ఈ ప్రపంచమే నశించి పోయినట్టయింది. ఆమె చుట్టూ చచ్చిన శవాలు కుప్పలుగా పడిఉన్నట్టు తోచింది.

"అయ్యో! అమ్మా!" అని స్పష్టంగా మూలిగింది సహనాన్ని కోల్పోకుండా. అది చావుబ్రతుకుల సమయం. ఆమె నెవరో పీకనులిమి చంపేస్తున్నట్టు బాధ పడింది. గిలగిలలాడి పోయింది. అంతలోనే చిన్న కంఠం తాలూకు పెద్దగొంతు ఆమె చెవులకు తాకింది. ముసలామె వెంటనే బిడ్డను చేతుల్లోకి తీసుకుంది.

"నా కాంతి—మగబిడ్డే!" అంది ఆశ్చర్యంతో సంబరంలో బోసినోరు తెరిచి.

ఈలోపున అక్కడ గుంపు ఏర్పడింది. మొదట ఒక మధ్యవయస్కురాలు, చిన్న పిల్ల, ఒక ముసలమ్మ, ఇతర స్త్రీలు ఒకరి నొకరు తోసుకుని వస్తున్నారు. కొంత మంది మగవాళ్ళు కొంచెం దూరంలో నించుని వాకబు చేస్తున్నారు. వాళ్ళ కక్కడ ఉండాలనీ లేదు, పోవాలనీ లేదు.

ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు.

"ఎందుకు ఆ ముష్టిది అలా ఏడుస్తాది?"

"ఆమెకు బిడ్డ పుట్టింది."

"వింతగా ఉందే! బిడ్డ పుట్టితే ఎవరైనా ఏడుస్తారా?"

ఈ ఆపద సమయంలో ఆదుకోటానికి గుంపులో కొంతమంది ఉత్సాహం చూపారు. పక్కింటినుండి ఒక చాకు పుచ్చుకున్నారు. దగ్గిరనున్న హోటల్‌నుండి ఒకామె నీళ్ళు తెచ్చి బిడ్డను కడిగింది. నాలుగు పాతబట్టలు ధర్మం చేశారు. వేడి కాఫీ ముసలమ్మ కిచ్చి పట్టించమన్నారు. పక్కింటి వనితలు అన్నం కూరలు తలో కొస్త ఆమె మట్టిమూకుళ్ళో వేశారు. దారిన పోయేవాళ్ళు పైసలు విసిరారు.

ఒక విద్యావంతుడన్నాడు: "మీలో ఎవరైనా పోయి మ్యునిసిపల్ డిస్పెన్సరీకి కబురు చెపితే ఈమెను ఆసుపత్రిలో చేర్పుతారు." సలహా అంటే చెప్పగలడు. కాని ఆ పని తను చెయ్యలేడు. "ఎవరైనా పోయి చెప్పండి బాబూ! మీకు పుణ్యం ఉంటుంది" అని వేడుకుంది కుంటి ముసలమ్మ. ఒక దయార్ద్ర హృదయుని మనస్సు కరిగింది

ముష్టివాళ్ళ గుంపు ఈ విషయం ఏమీ పట్టించుకోలేదు. ఇది చూస్తూ కూర్చుంటే వాళ్ళకి బువ్వ దొరుకుతుందా! ఎవరైనా ఒక పైసా ధర్మం చేస్తారా? అదీకాక ఇప్పుడు బిచ్చం దొరికే సమయం. వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. గుంపు పలచబడింది. బిడ్డని తల్లిపక్కలో ఉంచి పైసలు లెక్కపెట్టింది ముసలమ్మ.

ఖాకీదుస్తులు, టోపీ ధరించిన ఒక మ్యునిసిపల్ ఉద్యోగి అక్కడికి వచ్చాడు. రావటంతోనే అక్కడున్న వాళ్ళందరిని వెళ్ళి పొమ్మని అధికారం ఉట్టిపడేలా అన్నాడు.

"ఓ ముసలమ్మా! నా కూడా రమ్మని చెప్పు ఆమెకు. ఆసుపత్రికి తీసికెళ్తాను."

"కూడా రమ్మని ఎట్లా గడుగుతావయ్యా."

"ఆ బిడ్డని ఎత్తుకుని నా కూడా నడచి రమ్మను."

"ఆడవాళ్ళలా నవమాసాలు మోసి బిడ్డని కనిఉంటే నీకు తెలిసేది. వెళ్ళవయ్యా! నీవల్లేమీ కాదు."

ఈ మాటలకు సిగ్గుతో అతను తల వంచుకున్నాడు. కొంచెంసేపు ఆలోచించాడు. తక్షణం సైకిలుమీద వెళ్ళిపోయాడు.

పొద్దు బాగా పైకెక్కింది. పెద్దగా రస్తాలేదు. రద్దీ తగ్గింది. బజారు గొడవ అంతగా లేదు. సూర్యుడు తేజోవంతంగా వెలుగుతున్నాడు. ఎండవేడి అమితంగా ఉంది. రోడ్డు బాగా వేడెక్కి తారుకూడా కరిగింది. తలదాచుకోటానికి అక్కడ ఏవిధమైన నీడపట్టు లేదు. చెత్తకుండీ నీడ కూడా మటుమాయమైంది. తల్లి, బిడ్డ సూర్యుని తీవ్రతకు గురి అయ్యారు. "బిడ్డని నేను మోస్తాను. నీవు కాస్త నడవగల్గవా? నీడ పట్టుకు పోదాం" అంది ముసలమ్మ. నేల చుర్రున కాలుతున్నప్పటికీ ఆమె లేచి నడవ లేని స్థితిలో ఉంది.

తలవని తలంపుగా అక్కడికి అంబులెన్సు కారు వచ్చింది. ఇంతకు మునుపు వచ్చిన మునిసిపల్ ఉద్యోగి కారునుండి దిగాడు. "ఓ ముసలమ్మా! కారులో ఎక్కించ గల్గవా! సహాయం చెయ్యమంటావా?" అన్నాడు. విషయం ఏమిటో సరిగా తెలియక తెల్లబోయారు ముష్టివాళ్ళందరూ.

'ఇంత పెద్ద కారు తల్లిని బిడ్డని తీసికెళ్ళటానికి వచ్చిందా? ఈ బిడ్డ కెంత అదృష్టం పట్టింది!' అని ఆలోచించింది ముసలమ్మ. ఇంతకు మునుపు అతన్ని దూషించినందుకు మన్నింపు వేడుకుంది. "ఫరవాలేదులే! ఆసుపత్రిలో తల్లిని బిడ్డని జాగ్రత్తగా చూస్తారు. వాళ్ళిద్దరిని కారు ఎక్కించు" అన్నాడతను. తల్లిని బిడ్డని ఎక్కించుకుని అంబులెన్సు వెళ్ళింది.

అది పెద్ద హాస్పిటల్. మెటర్నిటీ వార్డులో ఆమెకు మంచం ఇచ్చారు. ఒక లేడీడాక్టరు ఆమెను పరీక్షించింది. నర్సు వచ్చి బిడ్డను తీసుకువెళ్ళింది. ఆసుపత్రిని, అక్కడ బారులు తీర్చి ఉన్న మంచాల్ని, అటూ ఇటూ నడిచే డాక్టర్లని, నర్సుల్ని చూస్తూంటే కాంతి తన కళ్ళని తానే నమ్మలేక పోయింది. అక్కడ ప్రతిది ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత పెద్ద బిల్డింగులోకి పోవటంకాని, అంత విశాలమైన గదిలో మసలటం కాని, అటువంటి మెత్తని మంచం మీద పరుండటం కాని ఆమె ఎరగదు. గోడలు తెల్లగా శుభ్రంగా ఉన్నాయి. కింద సిమెంటునేల మెరుస్తూంది. మెత్తని మంచం. చలవచేసిన పక్కదుప్పటి. కిటికీ గుండా చూసింది. అక్కడ ఉన్న పూల పరిమళాన్ని గాలి మోసుకు వస్తూంది.

ఆమెకు రొట్టె, పాలు ఇచ్చారు. అంతకు మునుపు తిన్న అన్నం ఆమె క్షుద్బాధ అణచ లేదు. రొట్టె తిని పాలు తాగిన తరవాత కడుపు నిండి ఒక విధమైన తృప్తి నామె అనుభవించింది. మంచానికి పక్కనున్న ఉయ్యాలలో బిడ్డ పడుకుని ఉన్నాడు. తన బిడ్డవైపు రెప్ప వాల్చకుండా చాలసేపు చూసుకుంది. గర్వం ఆమెలో పొంగింది. బిడ్డని తక్షణం చేతుల్లోకి తీసుకుని రొమ్ముకి హత్తుకుని పాలు కుడపాలని ఆకాంక్షించింది. క్షీరపూరితాలైన ఆమె స్తనాలలో జనించిన ఒక విధమైన ఒత్తిడివల్ల ఆమె మనస్సులో ఏదో చెప్పరాని అనుభూతి ఏర్పడింది. ఇది ఆమెకు కొత్త అనుభవం. హాస్పిటల్ భోజనం ఆమెకు చాలా తృప్తి ఇచ్చింది. ఆమె జీవితంలో తృప్తికరమైన భోజనం చెయ్యటం ఇది రెండవసారి. మొదటిసారి భోజనవిషయం ఆమె స్మృతిపథంలోకి వచ్చింది. సంతోష విచార చ్ఛాయలతో మిళితమైన పాత విషయాలు ఆమె మనస్సు నింపి వేశాయి.

2

సరిగ్గా ఇప్పటికి తొమ్మిది నెలల క్రితం మొదటిసారిగా తృప్తిగా తిన్న భోజన విషయం ఆమెకు జ్ఞాపకం ఉంది. ఆ భోజనానికి ముందు, ఆ తరవాత జరిగిన సంఘటనలను ఆమె మరువలేదు.

ఆ ముసలమ్మ—కాంతి అవ్వ, మహంకాళి భయంకరమైంది. ఆమెను చూస్తేనే చాలు ముష్టిజాతి పోకిరీ కుర్రవాళ్ళు పరిగెత్తేవారు. ఆమె సంరక్షణలోనే కాంతి పెరిగి పెద్దదయింది. పోకిరీ యువకుల్ని చూస్తేచాలు కాండ్రించి ఉమ్మేసేది. "ఎందుకురా! నా మనవరాలు వంక అట్లా చూస్తారు ముష్టి వెధవల్లారా! మీ చెల్లెళ్ళ వంక చూచుకోండిరా పోండి. దిక్కూ దివాణం లేని సోమరిపోతు వెధవల్లారా!" అని తిట్టేది.

కాంతిని కంటికి రెప్పలా కాపాడే ముసలి అవ్వ రెండురోజుల జ్వరానికే కన్ను మూసింది. చచ్చిపోయేముందు అంది: "కాంతి, నీ వింకా చిన్నపిల్లవి. నేను పోయిన తరవాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళతో కలిసి బతకటం నేరం కాదు. లేనిపోని మోజులకు లోబడి పాడవకూడదు. మీ తాత నన్ను కొట్టాడు, తిట్టాడు, తన్నాడు, క్రూరంగా హింసించాడు. అయినప్పటికి ఆతని వద్దనే పడిఉన్నాను. నిన్ను వదిలి పోతున్నాను. నేను బిచ్చగత్తెగానే చస్తున్నప్పటికీ నా మానానికి కళంకం లేకుండా చస్తున్నాను. భగవంతుడే నీకు దిక్కు."

అవ్వ కాలం చేసిన తరవాత పదిరోజులు పది యుగాల్లా గడిచాయి కాంతికి. బిచ్చగత్తెలు ఆమెను చూస్తే చాలు అసూయ పడేవారు. యువకులు ఆమెను పరిహాసం చేసేవారు, ఏడిపించేవారు.

ముసలమ్మ పోయినప్పటినుండి పగలు ఆకలి, రాత్రుళ్ళు భయం మాత్రమే ఆమె స్నేహితులు.

ప్రతి శనివారంలాగే బిచ్చం ఎత్తుకోటానికి ఆ శనివారం కూడా ఆమె మెయిన్ బజారుకు పోయింది. కాంతి నించున్న వరసలో ఆమె ముందు ఎవడో కొత్త యువకుడు నించున్నాడు. చూడడానికి వాడు బిచ్చగాడులా లేడు. దృఢమైన శరీరం. దొండపండులాంటి రంగు. వాడి వంతు వచ్చినపుడు ధర్మానికి చెయ్యి చాపాడు. సెట్టి వాణ్ణి ఎగా దిగా చూసి, "దున్నపోతులా ఉన్నావు. ఏదైనా పని చేసుకోలేవు ఈ నీచపుపని చేసేకన్నా?" అని తిట్టాడు. "కూలిపని నేను బాగా చేస్తాను. పని ఇప్పించి పుణ్యం కట్టుకోండి, బాబయ్యా" అన్నాడు యువకుడు. "పోరా! ఎక్కడికైనా పోయి వెతుక్కో" అన్నాడు సెట్టి. అక్కడ ఉన్న ముష్టివాళ్ళంతా నవ్వారు. అవమానంతో వాడు బాధపడ్డాడు. వాళ్ళలో నవ్వనిది కాంతి ఒక్కత్తే. అతన్ని చూసి జాలిపడింది. ఆమెను చూసి వాడు సిగ్గుపడ్డాడు. ఇంత జరిగినా వాళ్ళనుండి వాడు విడిపోలేదు. వాళ్ళతోపాటే తిరిగి అడుక్కున్నాడు. కాని అన్నిచోట్ల పైసలకన్నా ఎత్తిపొడుపు మాటలే ఎక్కువగా దొరికాయి.

తను వృత్తిలోకి కొత్తవాడు రావటం ముష్టివాళ్ళ కిష్టంలేదు. అందరూ కలిసి వాణ్ణే తిట్టారు. నీలాంటి దున్నపోతుతో మేముంటే మాకు దొరికేది కూడా దొరకదన్నారు. అయినప్పటికి ఒక వారం రోజులు వాళ్ళతో తరుచు పోతూ ఉండేవాడు. కాంతి వాణ్ణి తరుచు చూస్తూనే ఉండేది. రోజు రోజుకి వాడు చిక్కిపోయాడు. మొదట్లో వేసుకున్న బట్టలు మాసి, గొడ్డుతోళ్ళయి అసహ్యంగా తయారయ్యాయి. 'అయ్యో! పాపం!' అనుకునేది కాంతి. అంతకు మినహా ఆమె ఏమి చెయ్యగలదు? ఆకలిబాధ అనుభవించడం వాడికి చేతకాదు. అది తెలియనివాడు భిక్షుకవర్గంలోకి పనికిరాడు. ఒక రోజున రైలు స్టేషన్ దగ్గిర మర్రిచెట్టుకింద కూర్చుని అడుక్కున్న అన్నం తింటున్న కాంతి, కొంచెం దూరంలో నిరుత్సాహ నీరస వదనంతో కూర్చున్న అతన్ని చూసింది. ఆమె చూడటం చూసి వాడు ముఖం మరోవైపు తిప్పుకున్నాడు. అతనితో మాట్లాడాలని కాంతి ధైర్యాన్ని కూడబెట్టుకుంది. అతనికి దగ్గిరగా వెళ్ళింది. మొదటిసారిగా మాట్లాడటం. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. "కాస్త అన్నం ఉంది, తింటావా?" అంది.

వాడు ఆశ్చర్యపడ్డాడు. ఆమె వైపు తిరిగి చూశాడు. ఇటువంటి ఆహ్వానం తనకు ఎన్నడనుకోలేదు. "వద్దు. నా కాకలిగాలేదు. నీవే తిను" అన్నాడు. "నాకు కూడా ఆకలిగా లేదు" అంది. వాడు బిగ్గరగా నవ్వాడు. "ఎందుకు అబద్ధం ఆడతావు? తిను. నువ్వు తింటే నేను తిన్నట్లే!" అన్నాడు. "ఏదో కొంచెంగా తిను. వద్దనకు. నిన్ను చూస్తే నాకెంతో విచారంగా ఉంది" అంటూ మూకుడులో ఉన్న అన్నం సగానికిపైగా అతనివైపు నెట్టి మూకుడు ఇద్దరి మధ్య పెట్టింది. బతిమాలుతున్న కళ్ళతో వాడివైపు చూసింది. ఆమె కళ్ళలోని కోరిక వాడు నిరాకరించలేక పోయాడు. అన్నం తింటూ అన్నాడు:

"ఈ బతుకుకన్నా ఇంతకుముందు బతికిన బతుకే మంచిది."

"ఏమిటది?"

"దొంగతనం."

"అయితే నీవు దోపిడిగాడా?"

"ఎందుకంత బెదిరిపోతావు? దొంగ మనిషి కాదు! దోచుకో తగింది నీలో ఏదైనా ఉంటే? చెప్పు" అన్నాడు.

ఆమె కళ్ళు సిగ్గుతో నిండిపోయాయి. తను అన్న మాటలు ఆమె ఎలా అర్థం చేసుకుంటో వాడికి అవగాహన అయింది. అనరానిమాట ఏదో అనేసినట్టు వాడు పెదవులు కరుచుకున్నాడు.

చీకటి పడుతున్నది. వాడు తన కథ ఆమెకు చెప్పాడు. వాడి పేరు మునెయ్య అన్నాడు. క్షామానికి గురి అయిన రాయలసీమ నుండి బతకటంకోసం వచ్చానన్నాడు. పని ఎక్కడా దొరకలేదు. మిలిటరీలో చేరటానికి ప్రయత్నం చేశాడు. కాని వాళ్ళు తీసుకోలేదు. పొట్టకోసం దొంగతనం చేశాడు. తత్ఫలితంగా ఆరు మాసాల శిక్ష పడింది.

"ఆరు మాసాలు జెయిల్లో ఉండి వచ్చాను. వచ్చి ఎనిమిదిరోజులైంది. కడుపునిండా తిండి లేదు. ఆకలి నన్ను చంపేస్తున్నది. మళ్ళీ జెయిలుకి పోవాలని ఉంది. అక్కడ తిండి, పని రెండూ దొరుకుతాయి" అన్నాడు.

"నువ్వు మనిషివేనా! దొంగతనం చేసి జైలుకెళ్ళటం అంటే నీకు సిగ్గుగా లేదా?"

"నువ్వు ఆడదానివేనా! ముష్టికోసం చేతులు చాపటం సిగ్గుగా లేదా?"

కోపంగా ఒకరి నొకరు చూసుకున్నారు. కాస్సేపట్లో వాళ్ళ కోపాలు క్రమేపీ తగ్గి నూతన స్నేహం వాళ్ళ ముఖాల్లో పొడచూపింది. తేలిగ్గా నిట్టూర్చారు.

అది పెళ్ళిళ్ళ మాసం. ఆ టౌనులో ఎక్కడ ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయో ముష్టివాళ్ళకు బాగా తెలుసు. ఒక శుభదినాన ఎక్కడో పెళ్ళి బాజాలు మోగుతూంటే వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగింది. పసుపుకొమ్ము కట్టి దట్టంగా పేనిన దారపు తాడు మునెయ్య, కాంతి మెడలో కట్టాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. చచ్చిపోతూ ఆమె అవ్వ చెప్పిన విషయాలన్నీ కాంతి మునెయ్యకి చెప్పింది. ఎట్టి పరిస్థితులలోను తనను వదలవద్దని వేడుకుంది. అతను తప్ప తనకు వేరే దిక్కు లేదంది. జీవితాంతమువరకు ఆమెతోనే ఉంటానని, ఎట్టి పరిస్థితిలోను ఆమె వదలనని ప్రమాణంచేసి చెప్పాడు మునెయ్య.

పెళ్ళి రోజునే తెల్లగా మెరిసిపోయే రెండు రూపాయి బిళ్ళలు కాంతికి చూపించాడు మునెయ్య. ఆశ్చర్యంగా వాటివైపు చూసింది. ఏడవాలో, నవ్వాలో కూడా ఆమెకు తెలియ లేదు.

"మళ్ళీ దొంగతనం చేశావా?"

"చచ్చు! ఈ పెళ్ళిళ్ళ రోజులలో పనివాళ్ళకి మంచి గిరాకీ, నీకు తెలియదా?"

"రోజుకి రెండు రూపాయలు!"

"ఎందుకివ్వరురా! ఇంకా కొంచెంసేపు పని చేసి ఉంటే కనీసం మూడు రూపాయలైనా సంపాదించేవాణ్ణి. ఆలస్యం అవుతుందని తొందరగా వచ్చేశాను."

ఆమె అతన్ని నమ్మింది. ఉత్సాహంతో పొంగిపోయి అతని ముఖాన్ని చూసి గర్వించింది. "ఈ రోజు హోటల్‌కి పోయి పెళ్ళి భోజనం చేద్దాం" అన్నాడు.

"మనకు హోటళ్ళో భోజనం పెడతారా!"

"వాళ్ళు పెట్టేదేంటి? డబ్బు పెట్టిస్తుంది. సొమ్ము ఇవ్వాలి కాని కోతి మాంసం పెట్టమన్నా పెడతారు."

కాంతి జీవితంలో మొదటిసారిగా ఆ రోజు నిండు విస్తరి చూసింది. నూతన వరుని సరసన కూర్చుని భోజనం చేస్తూంటే ఆమె మనస్సు సంతోష గర్వాలతో పొంగిపోయింది. ఆమె జీవితంలో మొదటిసారిగా తృప్తిగా భోజనం చేసింది. మునెయ్య రెండు మిఠాయి కిళ్ళీలు కొన్నాడు. కాంతికి ఒక మూర పూలదండ కొనటం మరువలేదు.

రాత్రి పది దాటిన తరవాత ఇద్దరూ నెమ్మదిగా గోదావరివైపు నడిచారు. తడవల రేవుకు ఎగువగా కొంచెం దూరాన ఉన్న రావిచెట్టు కిందికి చేరుకున్నారు. రాత్రివేళ అటువైపు జన సంచారం ఉండదు. గోదావరి అవతలి వైపున మినుకుమినుకు మంటూ కనిపించే దీపాలు వాళ్ళ హృదయాల్ని ఉత్తేజపరిచాయి. చల్లటి గాలి. గోదావరి హోరు. రెండు ఏటిగట్లపైన తన కెరటాలతో చప్పట్లు చరుస్తూ సముద్రాన్ని చేరుకోడానికి అతి వేగంతో పోతూంది గోదారమ్మ. కాంతి వేళ్ళు మునెయ్య వేళ్ళని మృదువుగా పట్టుకున్నాయి.

3

కాంతి హతశరీరానికి ఆసుపత్రి మంచం మంచి మెత్తగా ఉంది. సాయంకాలం ఆమెకు టాబ్లెట్లు, అరకు ఇచ్చారు. బిడ్డకు పాలు పట్టించారు. వాడు ఏడవకుండా నిద్రపోతున్నాడు. విద్యుద్దీపాలు ఒక్కసారిగా కళ్ళు తెరిచాయి. హాస్పిటల్ రేడియో నుండి మధురమైన సంగీతం వినపడుతూంది. కాంతికి ఇదంతా ఆశ్చర్యకరమైన కొత్త ప్రపంచం.

వివాహానంతరం జరిగిన సంఘటనలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

'కొందరి జీవితాల్లో సంతోషంగా ఉండే రోజు ఒక్కటే ఉంటుందా? తన జీవితంలో సుఖపడవలసింది ఒక్క రోజేనా? తానెవరికి అపకారం చేసింది? తాను చేసిన పాపమేమిటి? భగవంతుడు తన్నెందుకు ఇంత చిన్నచూపు చూశాడు?' అనుకుంది కాంతి.

ఉదయభానుని కిరణాలు తూర్పున కనిపించక ముందే కాకుల గుంపులు వాళ్ళిద్దరిని లేపాయి. ఆ రాత్రి మునెయ్య అలంకరించిన పువ్వులలో ఒక్కటి కూడా కాంతి తలలో కనపడలేదు. అవి నలిగి, వాడి చెల్లాచెదురుగా కింద పడ్డాయి. కాని, వాటి సువాసన వాళ్ళ హృదయాలను ఇంకా వీడి పోలేదు. వాళ్ళిద్దరూ నదిలో స్నానంచేసి చిరిగిన పాత బట్టలు కట్టుకున్నారు. హోటల్‌కి పోయి మునెయ్య ఇడ్లీలు తెచ్చాడు. రావిచెట్టు కింద కూర్చుని ఇద్దరూ తిన్నారు.

"నేను పనికి పోతాను. మధ్యాహ్నం రెండు గంటలకల్లా తిరిగి వస్తాను. ఇక్కడే ఉండు. జాగ్రత్త."

"త్వరగా వచ్చెయ్యి" అంది ఆమె.

రెండు, మూడు, నాలుగు గంటలు దాటినా మునెయ్య జాడ లేదు. ఆమె హృదయాన్ని తేనెటీగ కుట్టినట్టయింది. అతని ఎడబాటు సహింపరానిదైంది. సాయంత్రం అయ్యే కొద్ది ఆమె ఆత్రతకు అవధులు లేకుండా పోయాయి.

ఆ సమయంలో ఆమె ఎరిగిన ఒక కుంటి ముసలమ్మ అటువైపు వచ్చింది. ఏమి దాచుకుండా జరిగిందంతా ఆమెకు చెప్పింది. అంతా విని, "అయ్యో రాత! మగవాడిని నమ్మవచ్చునా?" అంది ముసలమ్మ. "ఏమి చెయ్యమంటావు? పోనీ, ఎవరిని నమ్మాలో చెప్పు" అంది కాంతి. ముసలిది కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఏమి చెప్పాలో తోచక.

ఆ సాయంత్రం మునెయ్య కోసం కాళ్ళు అరిగేలా వీధులన్నీ తిరిగింది కాంతి. ఆత్రత, కోపం, దుఃఖం ఆమె హృదయంలో పెల్లుబికాయి. ఆమె అవ్వ చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ అనుభవించలేదు.

"కాంతీ!"

ఆమె తిరిగి చూసింది. మునెయ్య ఇద్దరు పోలీసుల మధ్య నడుస్తున్నాడు. చేతులకు బేడీలు వేశారు.

"ఆరు మాసాలకన్నా ఎక్కువ వెయ్యరు. జాగ్రత్తగా ఉండు. తిరిగి వచ్చేస్తాను."

దుఃఖంతో ఆమె పెదవులు వణికాయి. నోరు పెగలలేదు.

"విడవను, కాంతీ! ఇదే ఆఖరిసారి. ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను."

మునెయ్య అనుకున్న ఆరు మాసాలకు బదులు పన్నెండు నెలలు జైలు శిక్ష పడింది. కోర్టులో ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. మునెయ్యని విడుదల చెయ్యవలసిందిగా కోరుతూ ఎవరో పిటీషన్ను వ్రాయించి పంపించింది కాంతి. బిచ్చమెత్తిన సొమ్ములో చాలా భాగం దానికి ఖర్చు పెట్టింది. కాని, ఫలితం శూన్యం. మునెయ్యని చూడటానికి కాంతికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. మనోవ్యథతో కుంగి కృశించిన మునెయ్యని చూడటంతోనే ఆమెకు మూర్ఛ వచ్చినంత పనైంది.

"నిన్ను కట్టుకుని ఉండకపోతే నా బ్రతుకంతా జైలులో గడపటానికే ఇష్టపడే వాణ్ణి. ఇక్కడ తిండికి పనికి లోటు లేదు. కాని, కాంతి, ఇప్పుడు ఒక్కరోజు ఇక్కడ గడపటమంటే ఒక యుగంలా ఉంది" అన్నాడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. మునెయ్య ఒక విధంగా సంతోషాన్ని, మరో విధంగా విచారాన్ని అనుభవించాడు తను తండ్రి కాబోతున్నాడని తెలుసుకుని. అతి జాగ్రత్తగా ఉండమని ఆమెను కోరాడు. విడుదల కాగానే ఆమెను కలుసుకోడానికి ఏకాఎకీని రావిచెట్టు కాడికి వస్తానన్నాడు.

ఇప్పుడు ముష్టివాళ్ళందరిలోకి గర్భవతి కాంతి నానా బాధలు పడింది. ఆకలిని ఆమె భరించగలదు. ఆ అలవాటు ఆమెకు ఉంది. కాని అవమానపు మాటలను భరించలేకపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా తోటి వాళ్ళు అనే మాటలు ఆమె హృదయానికి సూదుల్లా గుచ్చుకుని బాధించేవి.

4

మూడు రోజుల తరవాత ఆసుపత్రి నుండి ఆమెను పంపించేశారు. కాస్త బలం చేకూరటానికి ఇంకా రెండు మూడు రోజులు అక్కడ ఉండాలని ఆమెకు ఉంది. "ఇది ధర్మసత్రం కాదు, ధర్మాసుపత్రి!" అంది నర్సు.

కాళ్ళు ఈడుచుకుని తల్లి రొమ్ముని అంటి పెట్టుకున్నాడు బిడ్డ. బిడ్డని హృదయానికి హత్తుకుని హాస్పిటల్‌నుండి బయటికి వచ్చింది కాంతి. ఆమె ఎరిగిన కుంటి ముసలమ్మని తెల్లవారే కలుసుకోగలిగింది. వాళ్ళిద్దరూ పాత స్థావరానికి చేరుకున్నారు. పాడుపడిన పాత ఇల్లు పడి వీధి వాళ్ళు జీవితాల్ని గడిపారు.

పసిబిడ్డ తల్లిని చూసి ఆ వీధి ఆడవాళ్ళు జాలితో కాస్త ఎక్కువగానే సహాయం చేశారు. తల్లి కడుపు నిండితే బిడ్డకి పాలు దొరుకుతాయి అనే సూత్రం పిల్లలను కన్న తల్లులకు కొత్తకాదు కదా!

5

రోజులు గడుస్తున్నాయి. ఇంతకుమునుపు గంజి పోసిన అమ్మలే ఇప్పుడు చీదరించుకుంటున్నారు. దయార్ద్ర హృదయాలు ఇనుప ఎడారులుగా మారాయి.

"నా బిడ్డముఖం చూసైనా ధర్మం చెయ్యండమ్మా!" అంటుంది కాంతి.

"నీ కే కాదు బిడ్డలుంట. అందరి ఇళ్ళలోను బిడ్డలున్నారు." జవాబు.

కాంతి సన్నగా ఎండిపోయింది. బిడ్డ బాగా చిక్కిపోయాడు. చర్మం వడిలి ఎముకలు గూడు బయట పడింది. ఆ బిడ్డ గొంతు తడపటానికి ఆమె వద్ద ఒక్క చుక్క పాలు కూడా లేవు. తల్లి కన్నీరు తాగితే బిడ్డ ఆకలి అణుగుతుందా!

"ఎందుకురా, బాబూ, ఏడుస్తావు? నేను ఏమి చెయ్యను?" అంటుంది రాత్రుళ్ళు ఆ బిడ్డ ఆకలి ఏడుపు విని.

ఒకనాడు రాత్రి ఆ బిడ్డ ఆకలి ఏడుపు గగనాన్ని అందుకుంది. కాంతి కళ్ళార్పకుండా బిడ్డవంక చూసింది. తేలు కుట్టినవాడిలా కాళ్ళు చేతులు తన్నుకున్నాడు. చిన్ననోరును పెద్దగా తెరిచి నీలికంఠా వినపడేలా పెద్దగా ఏడ్చాడు. వాడి నోరు మూత పడలేదు. అది అర్ధరాత్రి సమయం. నిర్మానుష్యమైన ఆ వీధి చివర భైరవుడు దీనాలాపం చేస్తున్నాడు. పాడు ఇంటి గదిలో గబ్బిలాలు టపటపా ఎగిరాయి పిల్లి కూత విని. బిడ్డ కాళ్ళు చేతుల కదలిక క్రమేపీ నీరసించింది. ఏడుపు స్థాయి తగ్గింది. సన్నగిల్లింది. ఎక్కిళ్ళు వచ్చాయి. బరువైన నిశ్వాసలో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. కాళ్ళు చేతులు పట్టులు తప్పి అట్లాగే ఉండి పోయాయి.

ఆ అర్ధరాత్రివేళ ఆ మాతృమూర్తి గర్భశోకం నిశిరాత్రిలో కలిసిపోయింది. ఆమెను ఓదార్చటానికిగాని, ఆమె గర్భశోకాన్ని పంచుకోటానికిగాని అక్కడ ఎవరూ లేరు. ఏడ్చి ఏడ్చి జీవచ్ఛవంలా అట్లాగే కూర్చుని పోయింది.

తెల్లవారింది. కుంటి ముసలిది వచ్చింది. ఆమెను ఓదార్చ ప్రయత్నించింది. ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళకి నెమ్మదిగా ఈ వార్త పాకింది. ఆమె బిడ్డని కన్నప్పుడు ఎంత శ్రద్ధ చూపారో అదే విధమైన శ్రద్ధ ఇప్పుడు మళ్ళీ చూపారు. ఆమె బిచ్చం అడగకపోయినా అన్నం కూరలతో మట్టిమూకుడు నిండిపోయింది.

సుమారు పది గంటలకు వాళ్ళిద్దరూ ఆ బిడ్డని గోదావరి ఒడ్డు శ్మశానానికి తీసుకు పోయారు. ధనవంతుల బిడ్డలు చనిపోయినా అక్కడికే తీసుకుపోతారు. ధనవంతులకు వేరు, బీదలకు వేరు శ్మశానాలు లేవు. సమానత్వం అనేది ఇక్కడే ఉంది. వాళ్ళ దగ్గిర ఉన్న సొమ్ము [illegible] కాటికాపరికి ఇచ్చారు. వాడు గొయ్యి [illegible]. అంతా పూర్తి అయింది. మట్టిలో ఒక [illegible] బిడ్డ కలిసిపోయాడు.

తిరిగివచ్చిన తరవాత ముసలమ్మ కాస్త ఎంగిలి పడింది. కాంతికి కడుపు మాడుతున్నప్పటికి తిన బుద్ధి కాలేదు. గోదావరి ఒడ్డున రావిచెట్టు వైపు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. గోదావరిలో స్నానం చేసింది. దోసిళ్ళతో నీళ్ళు తాగి కడుపు నింపుకుంది. నీరసం ఆమె నావరించింది. రావిచెట్టు ఆమె చుట్టూ తిరుగుతున్నట్టనిపించింది. కింద పడుకుంది. ఇదే స్థలంలో ఒక సంవత్సరం క్రితం ఒక రాత్రి తన భర్తతో నిద్రించింది. అలా ఎంతసేపు నిద్రలో ఉండిపోయిందో ఆమెకు తెలియదు.

"కాంతీ!"

త్రుటిపాటుతో నిద్రనుండి మేలుకుంది. కళ్ళు విప్పి చూసింది. మునెయ్య దగ్గిరగా కూర్చుని ఉన్నాడు. ఆమె తల తన తొడమీద పెట్టుకున్నాడు. ఆమె కళ్ళ నుండి నీళ్ళు ధారగా ప్రవహించాయి. అతని ఒడిలో వెక్కి వెక్కి ఏడ్చింది.

"నీ కొడుకుని శ్మశానంలో వదిలి ఇప్పుడే తిరిగి వచ్చాను" అంది.

భానుడు పశ్చిమాద్రిని అస్తమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ తిరిగి ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకచోట ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఒకరి సరసని ఒకరు పడుకుని ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు. మాటలతో చెప్పలేని వాళ్ళ భావాలను కళ్ళతో చెప్పుకున్నారు.

"బాధ పడకు! ఆకలితో బాగా నీరసించి పోయావు. జైలు వాళ్ళిచ్చిన రెండు రూపాయలు నా దగ్గిర భద్రంగా ఉన్నాయి. లే! కాఫీహోటల్‌కి పోయి కడుపు నింపుకుందాం!"

"దొంగతనం చేసి రెండు సార్లు జైలు కెళ్ళావు. ఇప్పటినించైనా దొంగతనం చెయ్యటం మానేస్తావా?"

"మళ్ళీ మూడవసారా! నేను దొంగతనం చెయ్యను. నీవు బిచ్చం ఎత్తవద్దు. కష్టపడి పని చేద్దాం. బతకగలిగితే బతుకుదాం. లేకపోతే మనిద్దరికి ఈ సారి ఈ గోదావరమ్మే ఉంది."

కాంతి ఆ రోజు రాత్రి మునెయ్యతో మళ్ళీ కడుపునిండా భోజనం చేసింది.

ఆమె జీవితంలో సంతృప్తికరంగా భోజనం చెయ్యటం ఇది మూడవ సారి.



సంచి మహిమ

విజ్ఞాన వీధి

కావలసిన వస్తువులు: ఒక ప్లాస్టిక్ సంచి, పెన్సిల్.

ఇట్లా చేయండి: సంచి కొసను నోటిలో ఉంచుకుని బూరా లాగా ఊదండి. అట్లా ఊదిన తర్వాత కొసను ముడి వేయాలి. సన్నగా చెక్కిన పెన్సిలు ఉబికిన ప్లాస్టిక్ బూరాలో ఈ వైపు నుండి ఆ వైపుకు గుచ్చాలి.

అట్లా చేయగా గాలి పోలేదు, బూరా పగిలిపోలేదు. ఎందువల్ల? పెన్సిల్ చుట్టు ఉన్న ప్లాస్టిక్ గట్టిగా బిగిసి, గాలిని బయటకు రానీయలేదు. అది ప్లాస్టిక్ లక్షణం. అట్లా చిన్న ప్రమాదాలు జరిగినా గాలి లోపలకు పోదు కనకనే ఈ ప్లాస్టిక్ సంచులను కూరగాయలు, ఆహార వస్తువులు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో ఉంచిన వస్తువులు తొందరగా చెడవు.

అయితే ఈ ప్లాస్టిక్ సంచులను చిన్న పిల్లలకు అందకుండా చేయడం అవసరం.

—బాబ్ బ్రౌన్

(జనరల్ ఫీచర్స్ కార్పొరేషన్)

నేటి రైతాంగము-15

బంజర్లు సేద్య యోగ్యం చేసే పద్ధతులు

శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్

అనాదినుండి నేల శీతవాతాది సహజ సిద్ధములగు వైపరీత్యాలకు గురియై చివరికి మొక్క బతకడానికి వీలుగానో, లేదా మొక్క మొలవడానికి కూడా అనుకూలించకుండానో తయారయింది. మొక్క బతకడానికి వీలుగా ఉన్న చోట్ల వర్షపాతము, వేడిమి పరిస్థితుల్నిబట్టి ఆయా ప్రాంతాల్లో అడవులు పుట్టి పెరిగాయి. ఆ అడవులు పెరిగినంత నేల ఆకు అలము పడి కుళ్ళి మరింత సారవంతంగా తయారయింది. ఆ అడవుల్ని నరికి సాగు చెయ్యడం మొదలు పెట్టడంతో చేలు బలంగా పెరిగి మంచి పంట ఇవ్వడం ప్రారంభించాయి. ప్రకృతిలో కొండలు, మిట్టలు శీతవాతాది ప్రక్రియలకు లోనై భౌతిక వికార్షణ భవనానికి గురియైనప్పుడు గాని, రాసాయనిక చూర్ణీకరణానికి గురియైనప్పుడు గాని శిలలు ఆయా శీతోష్ణ పరిస్థితులలో సంకోచ వ్యాకోచాలకు లోనై సున్న కణాలుగా శిథిలము లయ్యేవి. క్రమశః ఆ సున్నకణాల రాసులే నేలగా రూపొందడం కద్దు.

నైసర్గిక స్వరూపాన్ని బట్టి నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. మైదానాల్లో నేల సర్వసాధారణంగా చదునుగా ఉండి, నీటి పారుదలకు అనుకూలంగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో నేల ఎగుడు దిగుడుగా ఉండి నేల కోతకు ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. సముద్రపు కోస్తా ప్రాంతాలంటే నేల ఉప్పుగుణాల్ని ఆపాదించుకుని చవిటి పర్రగా తయారవుతుంది.

చవిటి పర్రలు

పైన వివరించిన విధంగా తయారయిన మన్నులో పొటాసియమ్, సోడియమ్ వంటి క్షారగుణం కల ఖనిజ లవణాలుంటే వాటిని చవిటి పర్ర అంటారు. దీనినే చౌడు అని కూడా అంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ చవిటి పర్రలు హెచ్చుగా కానవస్తాయి. ఉప్పుటేరులు ప్రవహించే చోట్ల కూడా చవిటి పర్రలు ఉంటాయి.

అనావృష్టి ప్రాంతాల్లో కూడా నేలకు చౌడుగుణం ఎక్కువవుతుంది. దీనికి కారణం మన్నులో ఉన్న ఖనిజ లవణాలు కరిగి కొట్టుకుపోవడానికి తగిన వర్షాలు లేకపోవడమే. వర్షాలు పడితే ఆ ఖనిజ లవణాలు వర్షపు నీటిలో కరిగి కొట్టుకుపోతాయి.

నీటిపారుదల వసతి ఉండి, మురుగునీరు పోయే జల నిర్గమన (డెయినేజి) వసతి లేకపోయినా నేల చౌడుగుణాన్ని స్వీకరిస్తుంది. నేల లోపలి పొరలలో ఉన్న ఖనిజ లవణాలు కరిగి సన్నని రంధ్రాలద్వారా కైశిక కర్షణ (కాపిలరీ) బలంవల్ల ఆ లవణాలన్నీ పైపొరకు వచ్చి పేరుకుపోయి నేల చవిటి పర్రగా తయారవుతుంది. ఉప్పు, సోడియమ్ సల్ఫేట్‌వంటి సోడియమ్ లవణాలవల్ల కలిగిన చౌడు తెల్లగా పూతపూచినట్లు ఉంటుంది. సోడియమ్ కార్బొనేట్, బైకార్బొనేట్ లవణాల వల్ల కలిగిన చౌడును నల్లచౌడు అంటారు. తెల్లచౌడుకన్న నల్లచౌడే సేద్యానికి ఎక్కువ హానికరము.

చౌడు నేలల బాగుసేత

మొక్కలకు అవశ్యకమైన ఆహారం కావలిసినంత మేరకు చౌడు భూముల్లో ఉన్నప్పటికిని ఆ ఆహారాన్ని మొక్కలు గ్రహించడం దుర్లభం. చౌడునేలను పంటమొక్కల్ని పెంచడానికి యోగ్యంగా తయారు చెయ్యాలంటే మొదట నేల చౌడు లక్షణాన్ని తొలగించాలి. ఇందుకుగాను ఆ నేలకు పంట నీటి తడుపులు పదేపదే పెట్టి ఆ మురుగు నీటిని తీసివేసిన యెడల చౌడు కరిగి కొట్టుకుపోతుంది. మరొక పద్ధతి ఏమంటే పైన పేరుకుపోయిన ఖనిజ లవణాన్ని గోకి తీసివేసి పంట నీరు పెట్టి తరుచు తీసివేస్తే యెడల చౌడు గుణం తగ్గుముఖం పడుతుంది. అయితే పైన ఉన్న చౌడు మాత్రమే పోతుంది. లోపలి పొరలో ఉన్న చౌడు అలాగే ఉంటుంది.

పాటిమన్ను గాని, ఇసుక గాని ఎకరానికి పదై, ఏనభై బళ్ళు తోలి పైపొర తోలితే చౌడు పలచబడి పంట మొక్కల్ని పెంచడానికి వీలుగా తయారవుతుంది. జిప్సమ్, కాల్షియమ్ సల్ఫేట్, పంచదార ఫ్యాక్టరీ బురద (మొలాసిస్) వంటి చౌడు గుణాన్ని విరిచే రాసాయనిక ద్రవ్యాలు వాడినప్పటికి నేలకు కొంత మేలు చేకూరుతుంది. ఇందులో జిప్సమ్ చాలా ఉపయోగకారి. నల్లచౌడు నేలలో ఉండే సోడియమ్ కార్బొనేట్‌తో జిప్సమ్ రాసాయనికమయిన మార్పు చెంది సోడియమ్ సల్ఫేట్‌ను విడుదల చేస్తుంది. ఈ సోడియమ్ సల్ఫేట్ మొక్కలకు అంత హాని చెయ్యదు. పైగా అది నీటిలో సులభంగా కరిగిపోయేది కావున మురుగునీటిలో కొట్టుకు పోతుంది. మొలాసిస్ అనేది పంచదార తయారయ్యేటప్పుడు వచ్చే ఉప పదార్థము. ఇది నేలకు మంచి సేంద్రియ స్థితిని సమకూరుస్తుంది. నేలలోని క్షారగుణాన్ని విరిచినప్పుడు ఒక విధమైన వాయువు పుట్టుకు వస్తుంది. అది నేల భౌతికస్థితిని మెరుగు పరుస్తుంది. ఇంతేకాక నైట్రొజన్ కొల్లాయిడ్ ద్రవ్యములు, పిండి ద్రవ్యములు, చెరుకుపిప్పి కలిసి ఉండటంవల్ల అవి (పక్కెరలు) మన్నుతో రాసాయనికమయినమార్పుచెంది నైట్రొజన్‌ను బంధించే సూక్ష్మజీవుల్ని విడుదల చేస్తాయి. వాటి తీవ్రచర్యకు నేలసారము కూడా ఇతోధికంగా పెరిగి పంట మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

పైరు లేనప్పుడు నేలను దున్ని మంచి పదును కలిగి ఉండేటట్టు చౌడు పొక్కకుండా ఉంటుంది. (డయించా) చౌడునేలలో కూడా ఆకు ఎరువు ఇచ్చే మొక్క. దీనిని నేల స్థితి మరింత మెరుగుగా ఉం చోడి (రాగి) వంటి చిరుధాన్యా నేలలో పెరిగే పైరులే.

ఇక వరి చౌడునేలలో ఇందుకుగాను ప్రత్యేకంగా [illegible] వంగడాల్ని వాడితే [illegible] ధాన్యము (మార్టేరు నెం. 1) [illegible] (సామర్లకోట—13), ఎస్. ఆర్. 26బి వంగడము చౌడునేలకు తట్టుకునే వరి వంగడాలు. కొత్తగా బాగుచేసిన నేలలో కూడా వీటిని వాడితే లాభం కలుగుతుంది.

నదీ, సముద్రాల సంగమములుగా ఉన్న ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మలబారు కోస్తా ప్రాంతాలలో 'కైపాడు' అను ప్రత్యేకంగా ఒకవిధమైన చౌడు నేలలో వరిసాగు చేస్తారు. ఈ నేలలు మంచి సారం కలవే కాని చౌడు ఎక్కువ అగుట పంటమొక్కలు సాధారణమయిన పరిస్థితిలో పెరగలేవు. సముద్రపు నీరు పంట నేలపైకి పొంగి పారకుండా డైకులంతా ఎత్తైన గట్లు వేస్తారు. దాదాపు రెండు మూడు అడుగుల ఎత్తు కలిగి మూడు నాలుగు అడుగులు చుట్టుకొలత గల మన్ను దిబ్బలను వరసగా తయారు చేస్తారు. దిబ్బలు నాట్లు వెయ్యడానికి మూడు మాసాలు ముందరే అంటే జూన్‌లో నాట్లు సమయమైతే మార్చిలో వేస్తారు. నైరుతుఋతుపవనాలవల్ల ఇండియా పశ్చిమతీరాన ఎండాకాలంలోనే (ఏప్రిల్) వర్షాలు ఆరంభిస్తాయి. ఆ వర్షజలం మన్నుదిబ్బలపైన పై పొరలలో ఉండే ఉప్పు కరిగి కింది పొరలలోనికి పోతుంది. జూన్ నెలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు విత్తనాలు మొలకెత్తాక చల్లుతారు. ఇందుకుగాను బాళీ, ఇరావోపు వంటి ప్రత్యేకమైన వరివంగడాలు వాడటం పరిపాటి. వరిమొలక ఎదిగిన పిమ్మట దిబ్బలను పొరలతో కొన్ని మొక్కలతో సహా చెక్కులను మడిలో వర్షపు నీరు పారిస్తారు.

నేల ఎగుడు దిగుడుగా ఉంటేకాని పంట మొక్కలు వెయ్యడానికి యోగ్యంకాని కొండచరియలలో అయితే తిన్నెలు, తిన్నెలు చేసి పంటలను పెంచడం కద్దు. మైదానాల్లో ఎత్తు పల్లాలుఉన్నప్పుడు నేలను చదును చేసి మట్టానికి తీసుకువచ్చి గట్లు వేసినప్పుడు సేద్యానికి యోగ్యంగా తయారవుతుంది. నాగార్జునసాగర్ వంటి భారీ నదీలోయ ప్రణాళికలవల్ల లక్షలాది ఎకరాలకు నేడు పంటనీరు లభించే అదృష్టం ఉంది. పంటనీరు అంతా సద్వినియోగం కావాలంటే నేలను చదునుచేసి సిద్ధపరచటం అవసరం.

ఈ రోజుల్లో మాగాణి అయినా, మెట్ట అయినా మొదట మిట్టపల్లాలు లేకుండా చదునుచేసి సేద్యమునకు అనువుగా చెయ్యాలంటే బుల్‌డోజర్ వంటి భారీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి సహాయంతో ఎంతమేర అయినా అచిరకాలంలో చదును చేయవచ్చును. ఇందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు తక్కావీ ఋణాలద్వారా ధనసహాయము వగైరా దోహదాలు కల్పిస్తున్నది. నాగార్జునసాగర్ ఆయకట్టును అభివృద్ధి చెయ్యడానికి ప్రత్యేక కృషి ప్రభుత్వపరంగా జరుగుతున్నది. ఇందులకుగాను ఏ ఏ పంటలు ఈ ఆయకట్టులో వేస్తే రైతాంగానికి లాభమో పరిశోధనద్వారా నిర్ణయించడానికిగాను గుంటూరు జిల్లా అమరావతివద్ద ప్రత్యేక వ్యవసాయ పరిశోధన కేంద్రం పనిచేస్తున్నది.

(ని)రంతర సత్య సౌందర్యాన్వేషణ శీలి ఆధునికకవి బాలగంగాధరతిలక్ విశిష్టత

...కు మీ సాహిత్య వివాదాలు తెలియవు ...గుర్నీ మంచిచేసుకోవడం అంతకన్నా తెలియదు

...నిశార్థ భాగంలో నక్షత్రనిపహగగనం ...గా భూమ్మీదకు ఒంగి ఏదో రహస్యం చెపుతూన్నవేళ ...టరిగా నా గదిలో నేను మేల్కొని ...వాసుకుంటూంటాను ...హృదయ స్పందనపూర్తం నాకు వినిపిస్తూ ఉంటుంది ...రుగా గోడమీద బల్లి ఏకాగ్రంగా నాకేసి చూస్తూ ఉంటుంది—''

ఈ పై పాదాలు బాలగంగాధర తిలక్ రాసిన ''నేనుకాని నేను''—అన్న వచన గేయం ...వి. ఈ పంక్తుల్లో అతనియొక్క ఒక ...క విశిష్టమైన ఆత్మలక్షణం అత్యంత ...ర్తితో ప్రకాశిస్తున్నది. అది ఏమిటంటే, ...వి సాహితీ తపోలక్షణం. మనస్సుయొక్క ...తరాల్ని కవితాస్పందనకే అంకితం చేసిన ...గతాలక్షణం. కవుల్లో రెండువిధాలైన ...రు ఎప్పుడూ ఉంటారు. ఒకరు కవిత్వాన్ని ...నోలక్షణంగా భావించేవారు. మరొకరు ...క్మదీప్తిగా అనుభవించేవారు. మొదటిరకం ...లు సాధారణంగా ఏదో ఒక తీవ్ర మనో ...నా విషయానికి లోబడిపోయి, ఆ భావనయే ...మ సర్వ కవితావస్తువై, ఏది వ్రాసినా ఏదో ...ఫంగా తమ ప్రధాన భావనకే దారితీసే ...న చేస్తారు. రెండో రకంవారి రచనకి ...స్మిగతమైన సర్వానుభూతులూ కవితా వస్తు ...లే. వారి మనస్సులో ఏ తీవ్రభావన ...లించినా అది కవిత్వరూపాన్ని సంతరించు ...వి వెలికురుకుతుంది. అందుకే వీరిలో ...నంత వస్తువైవిధ్యం ఉంటుంది. నిరంతర ...భిన్న శిల్పవైభవం ఉంటుంది. అనేక విధ ...శీ గమనం ఉంటుంది. ఈ రెండో కోవకి ...ందినవారే, సాహితీ తపస్వులన్న సమాసానికి ...ర్హమైనవారు. ఇట్టివారివల్లనే సాహిత్య ...ల్పం నిరంతర నూతన రీతుల్ని పెంపొందించు ...టూ ముందుకి సాగిపోతుంది. ఇట్లాంటి ...వుల్లో ఉన్నత శ్రేణికి చెందినవాడు బాల ...గంగాధర తిలక్. ఆయన కవితా వస్తువు ...ప్రధాన్న భావానికి నిబద్ధంకాదు. ఏ సిద్ధాం ...తం కి వినాదం కాదు. రక్తపు బొట్లు పిండి ...వర్షించే గీతాన్ని ''కతిసోపనిషత్తు''గా ...ట్లలో పాడేన గుండెతోనే ''న్యూసిలబస్'' ...ఉంటాము. తార్కర కుసుమనాల నెల్లగలడు. ...ప్రతలు, ... నూత్న పంథాలో నడిపించిన ...పందాలు, ప్రాచీనరీతిలో పరమమనోజ్ఞ ...రాలు, ...లు నిర్మించగలడు. పటిష్ఠ ...ఎన్నెన్నో ... సమాసాలు పోగించిన చేతి ...ఇన్ని హంగులతో భావనాదీప్తిగల అంగ్ల ...కున్న స్థాయి... అతనిలో ఈ నిరంతర ...స్వ... ...పించుకొన్న శిల్ప ప్రతిభయే ...గా ఆధునికులలో పరమ ప్రత్యేకతగ్గు ...గా నిరూపిస్తున్నది.

...ధునిక వచన గీతికా పరిణామాన్ని ...స్తే, అది, ఎక్కువ భాగం అభ్యుదయ ...విషయ ప్రధానమై సాగుతూ వస్తు... సమాజగతమైన ఎగుడు దిగుళ్ళు ...ంచడానికి, వచన గీతికయే వరమోచిత ...రీతిగా నిర్ధరించబడి అదేమార్గంతో ...శైలీ వైచిత్ర్యాల్ని అది సాధించు ...ది. తిలక్ గూడా అభ్యుదయ భావనయే ...ముఖంగా వచన గీతాలు రాసినా, రాను రాను ...పరిధి విశాలమై, అతని భావనా ...గం వచనగీతికా పక్షాలతో రహస్యాను ...విహాయసంమీద స్వేచ్ఛా విహారంచేసింది. ...హరణకి—''నేనుకాని నేను''అనే గేయంలో ...ద్రేకం యొక్క పరాకాష్ఠ ప్రధాన ...వు. దీనిలోని భావనాకాంతిరేఖల్ని హృద ...రోదసిమీద గీస్తాడు తిలక్. ఈపంక్తులు ...చండి —

...నాలోపల ఎవరో చెప్పున ఇటునుంచి అటువైపు వెళ్ళిపోతూ ...నాలుగా పడులుతారు యురవై ఏళ్ళనాటి జ్ఞాపకాల్ని. ...గది ఆపతల ఎవరో నవ్వునినొక్కిపట్టిన ధ్వని నీళ్ళని కంచినట్టు ...దసితో చీకటిలో అంతర్హిత సంగీతం తాలూకు శ్రుతి చుట్టుకొన్నట్టు ...ంచూ మసకవెన్నెలా కలిసిన శీతాకాలపు రాత్రి గుండెమీద ...క్షలో పడుతుంది నా నిట్టూర్పు—'' — ఏకాంతంమీద నా తీర్పు.

...నే అందీ అందని లోతైన అనుభవా ...క్షీకరించడానికి పడిన తపనయే రచనా వస్తువై నిలిచింది తిలక్ లో. ...తం కురిసిన రాత్రి'' ''విరహోత్కంఠిత'' ...న ఎన్నో గీతాలు ఇట్లాగే ఒకొనొక ...ల అనుభూతిని పాఠకుని గుండెమీద ...ప్రయత్నాలు.

ఈ అధునిక కాలపు రహస్యవాద కవితతో రెండు పార్శ్వాలు స్పష్టంగా గుర్తించవచ్చు. అందులో ఒకటి—స్పష్టతను అస్పష్టతగా ద్రవింపజేసేయత్నం. రెండవది—అస్పష్టతను స్పష్టంగా ఘనీభవింపజేసే ప్రయత్నం, మొదటి విధానానికి టాగూరు ప్రబలోదాహరణ. రెండవ విధానానికి సంపూర్ణ ప్రతినిధిగా చెప్పుకోదగ్గ వారులేకపోయినా, ఆ ప్రయత్నం ఈమధ్య వచ్చిన అనేక గేయాల్లో కన్పిస్తున్నది. అస్పష్టమైన అనుభూతుల్ని స్పష్టతా పరిధిలోకి కొనితేవడానికి కొన్ని సంకేతాలు, రచనాగత వైచిత్రి — మొదలైనవి సహాయపడతై. రాను రాను తిలక్ అస్పష్ట వైహాయసక్షితిజరేఖమీద ఎగిరే భావాలని నేలమీద నడపడంపైన తన ప్రతిభను కేంద్రీకరించాడు. ఉదాహరణకి— ఉగాది—కవిసమ్మేళనంలో అతను చదివిన ''శిఖరారోహణ'' అనే గేయంలో ఈ క్రింది పంక్తులు చూడవచ్చు —

''ఎవర్నూ చూడడంలేదు
క్షితిజరేఖ వెనుక నిలిచి పిలిచే
రత్నకంకణ హస్తాన్ని
ఎవరూ వినడంలేదు
నిద్రకీ మెలకువకీ మధ్య ఒక్కక్షణం
మోగిన జంత్రసంగీతాన్ని''

ఈ పై పంక్తులలోని సంకేతాలు అంతరాంతరాల నినదించే సంపూర్ణ, అవరిస్ఫుట నాదాలకి ప్రతిధ్వనులు. రత్నకంకణ హస్తమూ, జంత్రసంగీతమూ [అందులోనూ ఒక్కక్షణం మోగినది] పరిపూర్ణతావ్యంజక సామగ్రి. ఆ పరిపూర్ణతక్షితిజరేఖ వెనుక ఉన్నది, నిద్రకీ మెలకువకీ మధ్య ఉన్నది. ఈ సంకేతాలు హృదయానికీ, ఆత్మకీ మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ధ్వనించడానికి చేసిన ప్రయత్నాలు. ఈవిధంగా ఇటీవలి అతని కవిత ఈ లక్ష్యాన్ని వెదుక్కుంటూ పోతున్నది.

శ్రీ అద్దేపల్లి రామమోహనరావు

ఏ వస్తువుని వర్ణించినా, దాన్ని ఆధారంగా చేసుకుని దాని లోతుల్లోకి కరిగిపోవడం తిలక్ లో పరిణతి పొందుతున్న దశలో ఆతడు కవితా రంగాన్నుండి శాశ్వతంగా కరిగిపోవడం ఆంధ్రుల దుర్దశవలన జరిగింది. ఇదే రీతిలో ఒకానొక పరిణతి నాతడు సాధించి ఉంటే, మరొక విస్పష్ట అత్యాధునిక కవితా రీతికి ప్రథమ ప్రతినిధిగా ప్రకాశించేవాడతడు. ''శిఖరారోహణ'' గేయంలోనే ఆతడు కాలాన్ని గూర్చి రాస్తాడు చూడండి —

''కాలం ఒక వలయం
దానికి కేంద్రం లేదు
ఎవడికివాడే యుచ్చ్రకియాజాలంతో
వర్ణోజ్జ్వల వలయాలను సృష్టించ
గలుగుతాడు''

కాలాన్ని గూర్చిన ఈలోతైన భావంలోని మహావ్యంజక శక్తిని ఎంతని వర్ణించగలం? కేంద్రంలేని వలయంగాకాలాన్నూహించడంలో ఉంది మహాప్రతిభ. అది అంతులేని వలయం— అనంతపరిభ్రమణ శీలమైన వలయం—ఇంకా అస్పష్టంగా మనలో ఒక కేంద్రంలేని భావనా వలయానికి రంగులు పూస్తున్నది యీ రచనా శక్తి.

వచనగీతంయొక్క ప్రధానమైన లక్షణాల్లో ఒకటి, దానిలో వ్యంజకతకిగల అవకాశం. ఛందోబంధవిరహితంగా ఉండబట్టి ఇందులో భావానికి కళ్ళెం అవసరంలేదు., శాబ్దిక చమత్కృతి వ్యతిరేకంగా ఉండబట్టి యిందులో అర్థంయొక్క లోతులో అడ్డుగోడలు లేవు. ఏ నియమమూ వచనగేయ కవికి అక్కర్లేదు కనుక, అతడు వ్యంజనాసముద్రపు లోలిఅలల్ని దాటి, అనంత గాంభీర్యాల్ని అందుకోవడానికి ప్రయత్నించే అవకాశంవున్నది. చందస్సు ఒక నావలాటిదైతే, ఆధునిక వచనగేయకవి, అనావకి విడాకులిచ్చి, స్వయంగా కాలుసేతులో కవితా సముద్రంలోకి దూకుతున్నాడు. ఎంతో చాతుర్యంఉంటేతప్ప మునిగిపోయే ప్రమాదమే ఎక్కువ. మునిగిపోయినా అతనికి బాధలేదు. అతని స్వేచ్ఛారక్తి, ఒక్క నిమిషమైనా అతని అవయవాలు సముద్రపునీటిని చర్మంతో అనుభవించిన అనురక్తి, అతని సకలనాడుల్లో ఒక్కసారి స్పందించిన అనంతశక్తి, అతని అనుభూతికేచాలు., ఈ శక్తిని గమనించలేని కొందరు, ఆధునికుల్లో అనేకులు పరాజితులవుతున్నారన్నమాటతో, వారి విశిష్ట రీతినంతా తెగనాడుతున్నారు. ఇది మనస్సుయొక్క అనుభూతికి ఆరోగ్యకరమైన లక్షణంకాదు. కాగా, తిలక్ సమర్థుడైన కవితా సముద్రపు ఈతగాడు.

అందుకే, ఆతడు వచనగీతంయొక్క మహోన్నతమైన అవకాశమైన వ్యంగ్యపుట్లోతుని బాగా ఉపయోగించుకోగలిగాడు. చాలా ఆలోచిస్తేగాని అందని వ్యంగ్యమది. వచనగేయంలోఇటువంటి వ్యంగ్యపు లోతుల్ని బాగా సాధించగల్గిన వారిద్దరు: ఒకరు ఆరుద్ర, రెండవవారు—తిలక్. ఆరుద్ర రచనికి ఉదాహరణ—

''నిరుడు ఉతికిన
నీర్కావి ఆదివారాన్ని కుచ్చిళ్ళుపోసి,
తొందరగా
తొడుక్కున్న శనివారంపైలోటుగా దోపి''

యిత్యాది ''సినీవాలి'' లోని వచనగేయం. ఈ గేయాన్ని చదవగానే కవి సాధించదలచిన వ్యంగం చటుక్కుగా స్ఫురించదు. కాని ఆలోచించగా ఒక గొప్పవిషయాన్ని ధ్వనింపజేయుడానికే కవి ఇంత గజిబిజిగా రాశాడన్న విషయం వ్యక్తమవుతుంది. ఈ రీతి రచన ఆవేళ, ఆలోచనల లోతైన సమ్మేళనవలన సమున్నతమవుతుంది. తిలక్ యొక్క యిట్టి రచనికి ప్రథమోదాహరణం కఠినోపనిషత్తు''

''నెత్తుటిలో దోగుతున్న చరిత్ర శిశువుకు
బొడ్డుకు బదులు పొట్టను కోసిన అవివే
కపు మంత్రసానులవలె'
దేశాధినేతలు తెల్లబోయి నిల్చినసమయాన''

ఇక్కడ పై తెలుపంక్తుల్లోని సుదీర్ఘమైన ఉపమానంలోని ప్రతిపదంయొక్క ప్రయోజనం చదవగానే అవగతంకాదు. కాని ఆలోచిస్తేగోచరిస్తుంది.నెత్తుటిలో దోగుతూన్న— అనడంలో చరిత్రయొక్క అభివృద్ధి రహితత్వం వ్యక్తమవుతుంది. బొడ్డుకు బదులు పొట్టనుకోసిన— అనడంలో పురోభివృద్ధికి వ్యాపిరిపోయ్యలేక, హత్యాసదృశమైన దుర్మార్గాలుచేసే అధినేతలు గోచరిస్తారు. ఇట్లాగే గేయమంతా సుదీర్ఘమైన ఉపమానాలతో, రూపకాలతో సాగిపోతుంది. ఈ రీతిగా యిటితిస్ఫురణలేని పదాలకూర్పులేని మహాసతిభ ఏమిటంటే—తాను చెప్పదలచుకున్న ప్రధాన భావాన్నికి ప్రతిపదమూ ఒక ధ్వనిజ్వాలఔతుంది. ఈ విశిష్టతని తిలక్ అతి తీవ్రస్థాయిలో సాధించాడు. ఇంకా ఆతనికలంలోవూపిరికి కాలం చాలి ఉంటే, ఈ రీతిలో ఒక నవ్యవీధిని సృష్టించ ఉంటే, ఈ రీతిలో ఒక నవ్యవీధిని సృష్టించ గలిగేవాడు.

తిలక్ కవితావేశం ఆవరణాలు, నిబంధనలూ లేని ఆచ్ఛమైన అనుభూతిద్వారాలను తెరుచుకునే ప్రయత్నంలో ఉన్నది. అతని హృదయం అన్ని విధాల పై విధ్యంసీధుల్ని ఏకత్వభవనానికి తీసుకుపోయే దశలో ప్రయాణం చేస్తున్నది. పైగా ఆతడు అధునిక రాజకీయ వాతావరణ కాలుష్యాలచేత బాధపడినవాడు. పరస్పర విద్వేషాలూ, రాజకీయ కల్లోలాలు, దేశాల మతాల జాతుల సమర కల్పనాహలా ఈ పెట్టె అతని హృదయాన్ని పొట్టుపొడిచినై. అందుకే, ఆతడు ప్రపంచాన్నంతనీ కౌగలించు కోగల ఒకానొక మహామానవతా ప్రకాశాన్ని తన కవితలో అనేకచోట్ల విరజిమ్మాడు. ''వసుధైకగీతం'' అనే గేయం అతని ఈ ప్రయత్న సకమార్గాన్నిసట్టి యిస్తుంది.

''భూమధ్యరేఖ నాగుండెలోంచి పోతోంది
ధ్రువకుటిలోపలనక్షత్రగోళం తిరుగుతోంది
ఈవేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడిని చూడు నాతలమీద పువ్వు!
అ ట్లాంటిక్ కల్లోలతరంగాల మేను
వాల్చింది నేను
పసిఫిక్ లోతులలో రత్నాల్ని వెదికి
తీసింది నేను

ఉత్తర ధ్రువాన ఒకపాదం, దక్షిణధ్రువాన
మరోపాదం
సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించు
కున్నాను నేను!
సంకుచితమైన జాతి వర్ణాల సరిహద్దుల్ని
చెరిపివేస్తున్నాను నేడు
అఖండమైన మానవీయ పతాకనెగుర
వేస్తున్నాను చూడు
చరిత్రల రక్తజలధికి స్నేహసేతువును
నిర్మిస్తున్నాను రండి
కవివస్తువిత్తు కాంతిపూర మిది స్వేచ్ఛగా
జలకమాడండి''

ఈ పంక్తుల్లో అతడు ప్రపంచ నలుమూలల్నీ ముడి వెయ్యగల్గుతున్నాడు. 'భూమధ్యరేఖ గుండెలోనుంచి పోతోంది' అన్న భావంలేని వ్యంగ్యం ఆశ్చర్యకరమైనది. అంటే అతనిగుండె ప్రపంచ మంతది అని ధ్వని. ''సూర్యుడినిచూడు, నాతలమీదపువ్వు''సూర్యుడనే అనంతనిరంతర మహాగ్నిగోళం పువ్వుగా భావించగల వికత్వపులోతు, స్వామి రామతీర్థ వంటి మహా అద్వైత కవుల రచనతో చేతులు కలుపుతున్నది.

తిలక్ వచనగేయ శైలిలో తన దైన ఒక పటిష్ఠమైనమార్గాన్ని నిర్మించుకొన్నవాడు. శ్రీశ్రీకి ఎట్లా తనదైన ఒకగేయరీతి ఉన్నదో, విశ్వనాథకి ఎట్లా తనదైన ఒక చందోరీతి వున్నదో అట్లాగే తిలక్ కి తనదైన ఒకవచన గేయశైలి ఉన్నది. వచన గేయాలలో ఒక ప్రత్యేక శైలిని సాధించుకొన్నవాళ్ళు చాలా తక్కువ. ఒకరిద్దరుమాత్రమే ఉంటే అతిశయోక్తికాదు. అందులో తిలక్ ఒక పటిష్ఠమైన రీతిని సాధించాడు, అతనిది ఎక్కువగా సంస్కృత పద బహుళమైన గంభీరశైలి. వచన గేయంలో సంస్కృత బాహుళ్యం ఇతర కవులలో చాలతక్కువ. ఆ పదాల్ని వాడి వచన గేయానికి శైలినాపాదించుకొనడం చాలా కష్టసాధ్యం. తిలక్ ''న్యూ''పై వ్రాసిన ఏలెజీనుండి ఉదాహరణకు—

''జరన్మోత్య క్రూరమృగాల సంకుచితా
రణ్యంలో
సహేతుక సాహసం కవచంగా ధరించిన
ఆఖేటకుడు
చెలజ్జీవన దైవందిన కోలాహల
పాంసు పరాగంలో
తనలో తానొక ఏకాంతసౌందర్యం రచించు
కున్న స్వాప్నికుడు''.

గంభీరతా ప్రతిపాదనకి సంస్కృతాన్ని ఎంత ఉదాత్త శైలిలో లభించగలడో, చమత్కృతి కోసం అంత అద్భుతంగా ఆంగ్లపదాలు వాడ గలడు, ఇది అతని విశిష్టత. ''న్యూసిలబస్'' నుండి ఒక ఉదాహరణ—

''ఇజంలో ఇంగ్రీజిన్ ఐతే ఇంగితజ్ఞానం
నశిస్తుంది
ప్రిజమ్ లాంటిది జీవితం — వేర్వేరు
కోణాలు ప్రదర్శిస్తుంది'',

చమత్కార ధ్వనితోడి ముక్తకాన్యాలుపూర్వం ఎన్నోవచ్చినై. పద్యాలలోనూ, గేయాలలోనూ వ్యంగ్యాన్ని ప్రధానంగా చేసుకొనడం వాటి ప్రత్యేకత. తిలక్ వచనగేయ మార్గంలో కవితాచమత్కృతికి బాగా ప్రాధాన్యం ఇస్తూ వ్రాసిన యీ న్యూసిలబస్ ముక్తకావ్యలోకంలో ఒక క్రొత్త పులకరింత. దాని తిలక్ 26 మాత్రమేవ్రాశాడు. 100 వ్రాసి ఉంటే ఇదొక క్రొత్తరీతిగా రూపొందిఉండేదనడంలో సందేహం లేదు. కాని శారీరక,మానసిక అనారోగ్యాలు కవులలో కొరవడు దౌర్భాగ్యాన్నిఘోరంగాపీడిస్తై. ఉద్రేకించరపు దశదాకా ప్రాకిపోవడాన్ని అవి నిరోధిస్తై. తిలక్ తనలో తలవూపిన అనేక వినూత్న మార్గాల్ని పరిణతదశకు తీసుకుపోలేకపోవడానికి అదే కారణం అనుకుంటాము.

ఛందస్సునువిడిచినవచనగేయంలోఒకానొక అంతర్గతమైన లయనుఉపయోగించికవులలో శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్ విశిష్టులు. వీరిలో శ్రీశీది భావ తీవ్రతా వ్యంజకమైన ఉట్టలయావేగసహితమైనది. ఆరుద్రదిది అంత్యప్రాస బహుళమైనది. ఇక తిలక్ వచనగీతికల లోని లయ అనేకచోట్ల అనేక రీతులుగా వ్యక్తమవుతూ ఉంటుంది. కాని మొత్తంమీద ప్రతి పంక్తిలోను అనుప్రాసభూపంగానో, అంత్యప్రాసగానో, సమాన గమనంగానో—ఏదో ఒక రీతిగా లయ ఉంటుంది. లయలేని చోటు అతని రచనలో లేదు. ఉదాహరణకి ''వసుధైక గీతం''లో—

ఎంతకన్నీరు మున్నీరుగా కురిశాను — మీకోసమై
ఎంత మిన్నేరు పన్నీరుగా దింపాను మీకోసమై
ఎర్రమాపం నేడు సుందరాధిసారికనొతె నిలిచి హేలగా

(మిగతా 8 వ పేజీలో)

జ్యోతిశ్శాస్త్ర పునరుద్ధరణకు కొన్ని సూచనలు

రచన:
శ్రీ బి. వి. రామన్

వైయుక్తిక శ్రేయస్సంపాదనకు, దేశ సంక్షేమసమూహోన్నతికు జ్యోతిషము అమోఘంగా దోహదం చేయగలదను విషయం నేడు సర్వేసర్వత్రాఅసందిగ్ధంగా గుర్తింపబడి, అమోదింపబడినది. అయితే, యింతటితోమన పని ముగియలేదు. మన జ్యోతిశ్శాస్త్రమును విశిష్టతకూ ప్రతిభూతమైన పంచాంగముల ప్రస్తుతదశనుమట్టి మిగిలియున్నది. పర్వులకు శీతోధార్యమైన పంచాంగాన్ని మనం ఇతతవరకు తయారుచేసుకోలేక పోయాము. అయితే ప్రభుత్వం ''నేషనల్ కాలెండర్''—అను పేరులో ఒక పంచాంగాన్ని ప్రకటించుచున్నమాట నిజమే. కాని, మనదేశంలో ఏ రెండు పంచాంగాలుకలు ఫేతూ, పొందికాఉండదు. ప్రతిపంచాంగమూ తన గణితమే సరియైనదని లక్ష ఉపపత్తులను ప్రతిపాదిస్తుంది. తన వాదానికి ఉపబలకంగా ప్రాచీన జ్యోతిష గ్రంథరత్నాకరం నుండి పెక్కు ఉదాహరణలను పుంఖాను పుంఖంగా పేర్కొంటుంది. తనమాటకు తిరుగులేదు. తన గణితంకన్న పరిగణనీయమైన గణితం మరొకటి లేదు. ఇదీఫలితపతన.

భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్తలు ప్రధానంగా స్వీకరించిన 9 గ్రహాలలోనూ 7 గ్రహాలు మనకు నిత్యం కనుపించేవే. వీటిని చూడడానికి యంత్రసహాయం కూడా అవసరంలేదు. షడ్గణితశాస్త్ర ప్రయోజనైక దృష్టితో ఊహించియుత్పత్తముల కల్పింపబడినఅప్తినాస్తి విధికిత్సా హేతు సంకేత బిందుప్రాయములుకావు. ఆర్ష ఖగోళ విజ్ఞానవేత్తలు గ్రహగతిస్థాన విర్ణారణతో మానవ చక్షుర్గోచరమైన చలన, అతిచార, వక్రగతులకు అత్యంత ప్రాధాన్యం యిచ్చియున్నారు. దృగ్గోచర సంపుటనల ఫలితాలనుబట్టి తమ లెక్కలను సరిచేసుకుంటూ వచ్చేవారు. ఇలా కనుగొనబడిన భేదాలను, పొరపాట్లను ఒక పట్టికగా తయారుచేసి వాటిని తమ గ్రంథములలో బీజములను పేర విశ్లేషించారు.

ఈ సందర్భంలో ముఖ్యంగా పేర్కొనదగిన ప్రాచీన జ్యోతిర్వేత్తలలో ప్రధానులు బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, పౌలిశ సిద్ధాంతము చాలా ఖచ్చితమైనదని, ఆతరువాత రోమక సిద్ధాంతంకూడా దాదాపు అంత ఖచ్చితమైనదనీ, అంతకంటేసౌరసిద్ధాంతము మరింత ఖచ్చితమైనదనీ, పితామహ, వశిష్ఠ సిద్ధాంతాలు తప్పులతడకలని బాహాటంగా ప్రకటించగల ధైర్య సాహసాలు, ప్రజ్ఞా వైభవమూ యీవరాహమిహిరునిసొత్తైనవి.వరాహమిహిరుడు తనకాలంనాటి జ్యోతిష సిద్ధాంతాల మీద కొన్ని ఆసక్తిజనకమైన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. కేవలం గణితశాస్త్రం మీద ఆధారపడినమాత్రమే కాక, వైజ్ఞానిక సమ్మతమైన ప్రత్యక్ష పరిశీలనవల్లకూడ కొన్ని ఫలితాలను సాధించవచ్చునని అతని నమ్మకం.

భారతీయజ్యోతిర్వేత్తలుయెవరినీఅనుకరించలేదు. తంచిన వారు కారు. స్వయంగా గ్రహగోళ గతులను కొన్నివేల సంవత్సరములు పరిశీలించి, ఆ ఫలితాలపై ఆధారపడి తమ సిద్ధాంత దర్శనములను నిర్మించిన మహామునీశులువారు. నేటి పంచాంగములు పరస్పరం విరుద్ధంగా ఉన్నవంటే, ఆ దోషాన్ని హైందవ జ్యోతిశ్శాస్త్రానికి అంటకట్ట డానికి ఎంత మాత్రం వీలులేదు. ఆనాటి ప్రామాణిక మూలగ్రంథాలను అర్థంచేసుకొనడంలో నేడు మనం సరియైన శ్రద్ధాసక్తులను, భక్తి గౌరవములను ప్రదర్శించలేకపోవడమే ఆ దోషానికి మూలకారణము. ప్రాచీన జ్యోతిషగ్రంథ

అప్పై ఏనాటికి లోచిని వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఒకరీతి,నీతి,క్రమమూ,పద్ధతీ అంటూ కనపడడంలేదు. ఇన్నివేల సంవత్సరములమీద మూలగ్రంథములు కూడా లిఖితములై ఎన్నో మార్పులకు, చేర్పులకులోనైన వని యాథార్థ్యాన్ని మనం విస్మరించకూడదు. వివిధ గ్రంథములలో కానవచ్చుచున్న స్ఖాలిత్యములను, పాఠభేద ప్రభేదములను సమన్వయించి, ఏకసూత్ర గ్రథితం చేయడానికి యిటీవలి కాలంలో ఎట్టిప్రయత్నమూ జరగలేదు. అందువల్ల మూల సిద్ధాంతములే దోషజుష్టములను అభిప్రాయం వ్యాప్తిచెందడానికి అవకాశం చిక్కింది.

నేటి పంచాంగాల భిన్నమతిత్వాన్ని ఆధారముచేసుకునిఅసలుభారతీయజ్యోతిశ్శాస్త్రాన్ని సమూలంగా కొట్టివేయడానికి ప్రయత్నించటము పట్టి అవివేకం. అది ఒకవిధమైన మూలచ్ఛేదక పాండితీ ప్రకర్ష. ఈనిరాకరణ హేతువాదానికి నిలిచేదికాదు.ప్రాచీన ఆర్యఋషుల నిర్నిద్ర కృషిని, ఓర్పు, నేర్పులను, ప్రజ్ఞావిశేషాన్ని అవమానించడమే కాగలదు. మన ప్రాచీనులు కొన్నివేల యేళ్ళు నిద్రాహారాలు లేకుండా గ్రహగతులను పరిశీలించి తమ మహాసిద్ధాంతాలను నిర్మించారు. అవి యీనాటికీ అద్భుతముగా సరిపోవుచున్నవి. అచ్చమైన భారతీయ పంచాంగాన్ని తయారు చేయుటమే యీనాటి మన తక్షణ కర్తవ్యం. భారతీయ జ్యోతిష ప్రాథమికసూత్రాలను కెస్సుగా అవగాహన చేసుకుని, వాటి సహాయముతో నేటి లెక్కలలో కానవచ్చుచున్న కొద్దిపాటి తేడాలను, పొరపాట్లను సరిచేసుకోవాలి. అప్పుడుమాత్రమే యీనాడు మనస్మార్తుల దృష్టికి గోచరించుచున్న తేడాలు, విభేదాలు పూర్తిగా అంతరించగలవు.

అయితే, యిది చాలా శ్రమతోకూడిన పని అని వేరే చెప్పనక్కరలేదు. కాని అంతకంటె మార్గాంతరం లేదనుకున్నయం స్పైతం మరింత విస్పష్టం.

జ్యోతిర్వేత్తలను, జ్యోతిశ్శాస్త్ర పరిశోధకులను నేడు పెక్కు గహనసమస్యలు ఎదుర్కొనుచున్నవి. ఇందులో రెండు మరీ ముఖ్యంగా పేర్కొనదగినవి. పంచాంగాల తేడాలకు సంబంధించినది మొదటిది. జ్యోతిశ్శాస్త్రమునే జీవనోపాధిగా నమ్ముకున్నవారిని ఒక పద్ధతిలో వ్యవస్థీకరించడం రెండవది. జ్యోతిష్కుల శ్రేయఃప్రయోజన సంక్షేమములకు రక్షణకల్పించడం చాలా అవసరం. వారి ఆర్థిక సుస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత కూడా మనమీదనే ఉన్నది. చక్రం నేసి ఫలాలు చెప్పడమంటే మాటలుకాదు. దాని కెంతో శ్రమపడాలి. శారీరకంగాను, బుద్ధివిషయకంగాను కూడా యిది చాలా కష్టమైనపని. ఇంత కష్టానికి తగ్గ ప్రతిఫలం జ్యోతిష్కులకు మృగ్యం. ఆత్మశ్రేయఃప్రయోజనదృష్ట్యాను,శాస్త్రగౌరవపరిరక్షణదృష్ట్యాను జ్యోతిష్కులు తమ వృత్తిగౌరవాన్ని కాపాడుకోవడానికి దీక్షవహించాలి. కనిష్ఠ ప్రతిఫలాన్ని నిర్ణయించుకోవాలి. ప్రజలుసైతం దైవజ్ఞుల శ్రమనుగుర్తించి వారికి తగిన ప్రతిఫలాన్ని అందచేయుడానికి వెనుకాడరాదు. దైవజ్ఞులు కూడా ఆవచలో ఉన్నవారికి, ఇచ్చుకోలేనివారికి ఉచితంగా సహాయపడాలి.

పాశ్చాత్యదేశాలలో యీ బాలారిష్టాలు చాలవరకు తొలగిపోయినవి. వారి దృగ్గణిత పంచాంగాలు వారికి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందచేస్తవి. బ్రిటిష్, అమెరికన్ జ్యోతిష్కుల సమాఖ్యలవంటి సంస్థలు జ్యోతిశ్శాస్త్ర అభివృద్ధికీ, దైవజ్ఞుల బహువిధ అభ్యుదయానికి ఎనలేని కృషిచేయుచున్నవి.

మనదేశంలో అట్టి సంస్థలు, సమాఖ్యలు లేవు. అయినప్పటికీ అక్కడక్కడ కొందరు వ్యక్తులు యీరంగంలో అద్భుతమైన కృషి చేయుచున్నారు. మనం యీసందర్భంలో పాశ్చాత్యులనుండి నేర్చుకోదగిన దెంతయో ఉన్నది. మనంకూడ బలిష్ఠమైన జ్యోతిశ్శాస్త్రసంస్థ నొకదానిని నెలకొల్పాలి. జ్యోతిశ్శాస్త్రాన్ని వేదాంగంగా గుర్తించిన ఘనత వాస్తవానికి మనదైనప్పటికీ, పరిశోధనలో, సుసంఘటితమైన వ్యవస్థను రూపొందించడంలో మనం నేడు చాలా వెనుకపడిపోయినాము.

జ్యోతిషు (ల) అర్హతలను నిర్ణయించగల సంస్థ నొకదానిని నెలకొల్పడం ప్రాథమికావసరం. ఈ సంస్థవారే జ్యోతిషాన్ని అభ్యసించు వారిని పరీక్షించి వారికి యోగ్యతాపత్రికలను యివ్వాలి. అట్టి అర్హతలు కలవారినే ప్రజలు విశ్వసనీయులైన జ్యోతిష్కులుగా పరిగణించి, వారివద్దకు వచ్చి సంప్రదింపులను పొందుతూ ఉంటారు. అందువల్ల జ్యోతిషానికిసమాజంలో ఒక విలువ, గౌరవం ఏర్పడుతుంది. అట్టి ఆధికారికసంస్థ ఆధ్వర్యంలోజ్యోతిష అకాడమీ లేక పరిషత్తునొకదానిని స్థాపించాలి. ఈ పరిషత్తువారు పరిశోధనలు జరపాలి. వీరు ప్రముఖ ప్రాచీన గ్రంథములనుండి సమాచారాన్ని సేకరించాలి.

ఈ శాస్త్రంలో ప్రజ్ఞగలవారికి అండగా నిలబడి వారిని పైకి తీసుకురావాలి. మన దేశంలో యీ మహాశాస్త్రాన్ని పునరుద్ధరించడానికి ప్రస్తుతంలో యింతకంటె గత్యంతరంలేదు. ఆతరువాత జ్యోతిష కళాశాలలను ప్రారంభించాలి. దానికి ఒక ఖగోళ వేధశాలను అనుబంధించాలి. ఈ కళాశాలలో జ్యోతిషాన్ని బోధించడమేమాత్రమేకాక, ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఒక స్థాయివరకు బోధించాలి. ఛకి పరిశోధన శాలలను కూడా యీకళాశాలకు అనుబంధంగా నెలకొల్పాలి.

మన ప్రభుత్వం ఎన్నో జాతీయ ప్రయోగశాలలను నిర్మించి, వాటిపై సాలీనా కోట్లకొలది ధనాన్ని వ్యయపరుస్తోంది. 'కాస్మిక్' కిరణాలనుండి సూర్యరశ్మితో వంటచేయు సాధనంవరకు గల అన్ని విషయాలు ఈ ప్రయోగశాలలో పరిశీలించబడుతున్నవి. ఈపరిశోధనలన్నీ ఆర్థికంగా లాభదాయకములని అనలేము. అట్టి పరిస్థితులలో జ్యోతిషాన్ని మాత్రమే ప్రతిఫలశూన్యశాస్త్రమనుకొని ఎందుకు బహిష్కరించాలో నాకు అర్థం కావడంలేదు. భౌతిక విజ్ఞానశాస్త్రం సాధించిన ప్రతివిజయం వెనుక వేలాది అపజయాలు దాగియున్నవను సత్యాన్ని మనం విస్మరించరాదు. భౌతికదర్శవిషయంలో ఇన్ని అపజయపరంపరలను అధిగమించి, ఎంతో ఓర్పుతో కృషిచేసే మనం జ్యోతిషందగ్గరకు వచ్చేటప్పటికి అంత అసహనాన్ని ప్రకటించడంలో గల న్యాయమేమిటి? ఔచిత్యమేమిటి?

జ్యోతిషంలో పరిశోధనకు అంకురార్పణ చేయడంద్వారా కొన్ని విశ్వవిద్యాలయాలు ఇతరులకు మార్గదర్శకంగా వ్యవహరించవచ్చును. భారతీయ విశ్వవిద్యాలయాలలో హైందవ ఖగోళశాస్త్రంలోను, భారతీయ జ్యోతిషంలోను అధ్యాపకపీఠాలను నెలకొల్పాలి. పట్టభద్రులకు, అట్టిక్రింది తరగతులకు జ్యోతిషాన్నిఐచ్ఛిక విషయంగా బోధించడానికి వసతులు ఏర్పాట్లను చేయడంకూడా చాలా అవసరం

గ్రహస్థితి

మేషంలో రాహువు. మిథునంలో గురు, కుజ, శుక్రులు. కర్కాటకంలో సూర్య, బుధులు. తులలో కేతువు. మీనంలో శని. కన్య, తుల, వృశ్చిక, ధనుస్సులలో చంద్రుడు.

తారాబలం-చంద్రబలం

24—7—66 మొదలు 30—7—66 వరకు

మేషం

[అశ్వ, భర, కృత్తి 1పా.]
పూర్వాలోచనలేకుండా ముందడుగువేయకండి. ధనసంబంధమైన అంచనాలు తారుమారు కావచ్చు. సహాయపడగలమన్నవారు సమయంలో తప్పుకొనే అవకాశాలున్నవి. వృత్తి వ్యాపారాలలో ఆరంభంలో కనుపించిన అనుకూలత వారాంతానికి నిలువకపోవచ్చు. ఆరోగ్యం లోపించగల సూచనలున్నవి. 27, 28 తేదీలలో కార్యహాని, అనారోగ్యతవలన సౌమ్యనష్టం. సంభవించగల అవలక్షణాలున్నవి.

వృషభం

[కృత్తి 2 3 4 పా, రోహి, మృగ 1 2పా]
చాలావరకు మీ ప్రయత్నాలు ప్రయోజనాలు ఫలప్రదమవుతవి. స్వంతపనులతోపాటు సహాయకార్యక్రమాలనుకూడా చక్కబెట్టకలుగుతారు. ఏదోవిధంగా ఖర్చులకు కావలసిన ధనం లభిస్తుంది. వృత్తిమార్గములందునూ ప్రోత్సాహప్రయోజనములు సమకూరుతవి. అధికారులతోకాగలపనులు అనుకూలిస్తవి. వివాహాది శుభకార్యాలోచనలు సుముఖంగా కొనసాగుతవి. 29, 30 తేదీలు మాత్రం అంతగా అనుకూలించేవికావు. వృథా ప్రయాస, ధనవ్యయం సంభవించగల సూచనలున్నవి.

మిథునం

[మృగ 3 4 పా ఆరు, పున 1 2 3 పా]
ఈ వారం మీకు గ్రహబలం బాగున్నది. వ్యయప్రయాసలకు తగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. లాభదాయకమైన ప్రయాణం, ఖర్చులకు కావలసిన ధన సహాయం, వ్యవహారానుకూలం, అధికారవర్గంలో మీ మాటకు గౌరవం, వృత్తిలో ప్రోత్సాహం, ఆశాయాభివృద్ధికి తోడ్పడు క్రొత్త అవకాశం మొదలగు శుభములు సమకూరుతవి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. గృహములందు శుభ సంతోషకార్యములు నెరవేరుతవి

కర్కాటకం

[పున 4 పా పుష్య ఆశ్రే]
ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా అనుకూలిస్తుంటవిలోచదు. ఏమరుపాటున ఆటంకాలతో తలచినపని ఒక్కటియును సవ్యంగా కొనసాగదు. వృత్తిమార్గములందును చెప్పుకోతగ్గ విశేషత ఏదీకనుపించదు. లోటువారితో అనవసరమైన పేచీలు వస్తవి. వ్యయప్రయాసలను నిగ్రహించి వారాంతానికి, అన్ని వ్యవహారాలను అనుకూలంగా త్రిప్పుకోకలుగుతారు. ఏదోవిధంగు డబ్బు సమయంలో చేతికందిఅవసరములు గడుస్తవి. సన్నిహిత బంధువర్గాలతో ఒకరికి ఆకస్మికంగా అనారోగ్యంచేసి నెమ్మదిస్తుంది. 29, 30 తేదీలలో పరిస్థితులు అన్నివిధాలా అనుకూలించి మనసుకు స్థాయి చిక్కుతుంది.

సింహం

[మఖ పూ ఫ ఉఫ 1 పా]
తెల్లనివన్నీ పాలనుకొంటేకష్టం.సమయం కనిపెట్టి తెలివిగా తప్పుకోవటం అవసరం. మీ సొమ్ముతింటూ మీకే అపకారంచేసే వారుంటారు. అట్టివారిని కొంచెం కనిపెట్టి ఉండాలి. సాధ్యమైనంతవరకు మీ ప్రయత్నాలను గుట్టుగా జేసుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాలలో విశేషఫలితాన్ని ఆశించి శ్రమపడతగు సమయంకాదు. ఓర్పుతో అవకాశంకొరకు వేచియుండటం మంచిది. కుటుంబ విషయాలలో సామాన్య ఇబ్బందులను పెద్దవిగాజేసి యోచించకండి. 27, 28 తేదీలలో బంధుమిత్ర సహాగమం. శుభవార్తాశ్రవణం. ధనసహాయం సమకూరుతవి.

కన్య

[ఉఫ 2 3 4 పా హస్త చిత్త 1 2 పా]
మిత్రులకు కలిగిన వ్యవహారచిక్కులలోమీ శక్తిసామర్థ్యములన్నింటిని వినియోగించి కొంతమేలు చేయకలుగుతారు. సకలంలో మీ మాటకు గౌరవం, ఘనత లభిస్తవి. ఖర్చులు పెరిగినా, ఏదోవిధంగా అందుకు తగ్గ ఆదాయంకూడా లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకమవుతవి. వృత్తి, వ్యాపారాలందునూ దైనికంగా కొంతమేలే జరుగుతుంది. క్రొత్తవారితో, కట్టుదిట్టంగా వ్యవహరించవలసిన సమయం. కుటుంబ విషయాలలో ప్రశాంతతలభిస్తుంది. 27,28తేదీలలోబంధుమిత్రసమాగమశుభవార్తాశ్రవణం.

తుల

[చిత్త 3 4 పా స్వాతి విశా 1 2 3 పా]
ఇతరుల బెదిరింపులను లెక్కచేయకుండా తలచిన పనులను సాధించుకోకలుగుతారు. వ్యవహారరంగంలో మీ మాటకు గౌరవం,న్యాయర సమకూరుతవి. శుభ పుణ్య కార్యాలను గూర్చిన ప్రయత్నాలు సుముఖంగా సాగుతవి. వృత్తి వ్యాపారాలలో క్రమాభివృద్ధి, మాట చలామణి, మర్యాద మన్ననలు బాగా ఉంటవి. రావలసిన డబ్బు చేతికందిఅవసరములు గడుస్తవి. స్థిరాస్తి అమ్మకటం కొనటం వంటి పనులలో లొంపరపడవచ్చు. 27, 28 తేదీలలో బంధుమిత్రులవల్ల అశాంతి, ధనవ్యయం.

వృశ్చికం

[విశా 4పా—అనూ—జ్యేష్ఠ]
ప్రస్తుతం మీకు గ్రహానుకూలతతక్కువ. మీ శక్తిసామర్థ్యాలు చేసిన ప్రయత్నాలు ఎందుకూ కొరగాకుండా పోతూవుంటవి. నిరుత్సాహం కల్పించుకోవద్దు. మార్పులకు తగినట్టు మీ విధానాలను గూడా మలుపుకొనుమా ధైర్యంగా ముందుకు సాగిపోతుండాలి. ఇతరుల సూటి పోటి మాటలను లెక్కచేయునవద్దు. వృత్తి వ్యాపార కార్యకలాపాలలో శ్రమకు తగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. ఆరోగ్యం శ్రద్ధగా జూచుకొనుట ముఖ్యం. 27, 28 తేదీలలో కార్యసిద్ధి, ధనలాభం.

ధనుస్సు

[మూల,పూషా ఉషా1 పా]
వృత్తిమార్గాలలో పరిస్థితులు ఆలోచనలకు, అనుమానాలకు దారితీస్తవి. ప్రత్యక్షంగా జరిగే అపకారం ఏదీవుండదు. ఉద్యోగంలో కొంతఛికిక యిష్టంకాని మార్పులు తప్పకపోవచ్చు. పెట్టుబడులకు ప్రాధాన్యత నీయక సమయానుకూలంగా సాగిపోవటం మంచిది. వ్యవహారవిషయాలలో శతృవేరిగినా తగ్గ ప్రయోజనం కనుపిస్తుంది. ప్రయాణాలుమూలక కార్యసిద్ధియును, గౌరవ,ధనలాభములును సమకూరి మనస్సుకు స్థాయి చిక్కుతుంది. ప్రస్తుతం మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకొనండి. 27, 28 తేదీలలో, నమ్మకంలో మోసపోగు అవకాశాలున్నవి.

మకరం

[ఉషా 2 3 4 పా—శ్రవ,ధని 1 2 పా]
తలచినపనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతవి. గొప్పవారి పరిచయసహాయములు లభిస్తవి. వృత్తి వ్యాపారాలలో అటంకాలను తొలగించుకొని కొంత అభివృద్ధిని సాధించుకలుగుతారు. తలవనితలంపుగా ద్రవ్యం సమకూరి మనసుకు స్థాయి చిక్కుతుంది. కుటుంబ విషయాలలో సామాన్య యిబ్బందులు, స్వల్ప అనారోగ్యాలు తప్పవు. బంధువులవల్ల ఉపకారంజరిగినా మరొకప్రక్క అంతకుమించి ధనవ్యయం అవుతుంది. 29, 30 తేదీలలో నమ్మినవారివల్ల కార్యహాని, కలహం సంభవిస్తవి.

కుంభం

[ధని 3 4 పా శత, పూ భా1 2 3 పా]
వ్యక్తి బాగుంటుంది. ఎంతటి కార్యమైన పట్టుదలతోపే ప్రయోజనం సాధించకలుగుతారు. ఆస్తి అప్పులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారానికివచ్చి రావలసిన డబ్బు సవ్యంగా చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో గౌరవంతోబాటు ఆదాయం కూడా వృద్ధిచెంది మనస్సుకు సుఖం దక్కుతుంది. కుటుంబ విషయాలలో శుభములు కూడివచ్చి సుఖ సంతోషాలు లభిస్తవి. 29, 30 తేదీలలో ఆశ్రయుత్న ధనలాభం, గొప్పవారి స్నేహం, కార్యరూపంలో సాయం సమకూరుతవి.

మీనం

[పూ. భా. 4 పా ఉభా రేవతి]
మానసికంగా ఉత్సాహం తక్కువ. సమయానికి ఆలోచనతోచదు. వ్యవహారాలు ఎదురు తిరుగుతాయేమోనన్న భావం తోస్తూవుంటుంది. ఆర్థికంగా ఎప్పటికప్పుడు శ్రమగానే తోస్తుంది. అయితే ప్రత్యక్షంగాజరిగే యిబ్బందులు ఏవీవుండవు. వృత్తి వ్యాపార కార్యకలాపాలన్నీ యథాక్రమంలో సహజంగా సాగిపోతూనే వుంటవి. వారాంతానికి పరిస్థితులు అనుకూలించి కొంతక్షేమం జరుగుతుంది. ధనసంబంధమైన లొంగతలను కొంతవరకు పరిష్కారాలు చేసుకొనకలుగుతారు. 29, 30 తేదీలలో వ్యవహారానుకూలం, గౌరవం లభిస్తవి.

పసిపాపలు, బిడ్డల
కడుపునొప్పులను
పోగొట్టును
బెంగాల్
కెమికల్ వారి
గ్రైప్
మిక్శ్చర్



ఉపకరములైన వాయువూర ఔషధములు చేరియున్నది. పసిపాపలు బిడ్డల కడుపుకోశ బంధమైన ఒడిదుడుకులను తక్కువరేయును. మత్తు పదార్థములుగాని అపాయకర ద్రవ్యములుగాని లేవు.
బెంగాల్ కెమికల్
కలకత్తా-బొంబాయి
కాన్పూరు

ఇంటివద్దగాని మరెక్కడైనగాని
విశ్వాసముగల మీ స్నేహితులు



సన్ బ్రాండ్
టార్చి - లాంతరు
ప్రతిచోట వెలుతురు నిచ్చును.
ఇంటిలోగాని, బయటగాని సన్‌బ్రాండ్ టార్చీలు, లాంతర్లు విశ్వాసము, నమ్మకమును గల మీ సహచరులు. మోడి ప్రొడక్ట్సు అయినందున అవి మన్నికగలవి — లోపరహితమైనవి. పొదుపుగలవి. ఆధునికమైన నిర్మాణము పనితనము వాటిని ఉత్తమమైనవిగా చేసింది.
మోడీ లాంతరన్ వర్క్సు టార్చి వర్క్సు మోడీనగర్ (యు. పి.)
BITERADS

రూపవాణి

'కన్నెమనసులు' చిత్రంలో రాంమోహన్, సుకన్య

కన్నె మనసులు

నిర్మాణం: బాబూమూవీస్. నిర్మాత: శ్రీ సి. సుందరం. దర్శకుడు: శ్రీ ఆ... సుబ్బారావు. కథ: శ్రీ ముళ్లపూడి వెంకటరమణ. మాటలు: శ్రీ ఎన్. ఆర్. నంది. పాటలు: శ్రీ దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు. సంగీతం: శ్రీ కె. వి. మహదేవన్. ఛాయాగ్రహణం: పి. ఎల్. రాయ్. నటీనటులు: శ్రీ రాంమోహన్, కృష్ణ, వెంకటేశ్వరరావు, చలపతిరావు, మల్లాది, సుకన్య, సంధ్యారాణి, పుష్పకుమారి, రాధాకుమారి, జయశ్రీ, గుమ్మడి, సూర్యాకాంతం.

సంపన్నులమనే అహంభావంతో వర్తిస్తే దానికి ఎప్పటికైనా దెబ్బతగలకమానదు. ఒళ్లు పొగరుకొలదీ మదోన్మాదంతో దురాగతాలకు ఒడిగట్టితే దుఃఖంతప్పదు—ఈ రెండు సత్యాలను బాబూమూవీస్ వారి లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఎంతోచక్కగా విరూపిస్తుంది.

సంగ్రహంగా చిత్రంలోని కథయిది: శంకరం [వెంకటేశ్వరరావు] దుర్గ [పుష్పకుమారి] నవదంపతులు. మూడునిద్రలు చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు.

పెళ్లికూతురు కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. ఆడబడుచు గంగాబాయి [శ్రీమతి సూర్యకాంతం] ధనలోభత్వంవల్లనేమి, భర్త శంకరం పిరికితనంవల్లనేమి దారిలో బందిపోటు దొంగ శివయ్య [శ్రీ గుమ్మడి]కి పెళ్లికూతురు దుర్గ చిక్కుతుంది.

ఆమెను బలిపిని ఇంటికిగొనిపోయి భార్య వల్లదని బ్రతిమాలినా వినక బలాత్కరించబోయిన శివయ్య ముఖం లాంపుకు ఢీకొని అంధుడవుతాడు. పసివాణ్ణి భర్తకు అప్పగిస్తూ వానిని పాపాలబ్రతుకుపాల్జేయకు అనిచెప్పి మరణించింది. కళంకంలేకుండా బయటపడ్డ దుర్గ తిరిగి ఇంటికి వెళ్లేసరికి గంగాబాయి తమ్ముడికి మరో పెళ్లిచేస్తుంది. శంకరం భార్య దుర్గనుచూసి తటపటాయించగా, గంగాబాయి ఆమెను ఆవలకుగెంటివేసి, పెళ్లి జరిపించింది.

అ రెండోభార్య సంతానం సంధ్య [సంధ్యారాణి] గంగాబాయి పెంపకంలో పట్టె అల్లరిపిల్లగా, పెంకిపిల్లగా తయారైంది.

దుర్గ విరక్తితో నదిలో దూకింది. సోములు అనే రజకుడు [శ్రీ చలపతిరావు] ఆమెనురక్షించాడు. అంతకుముందే సోములు దిక్కూ మొక్కూలేని గంగులు [కృష్ణ] అనే పిల్లవాణ్ణి పెంచుతున్నాడు.

భార్య చనిపోయినసంగతి, తాను దుర్గనుంచి లాక్కొన్న చేతిగాజులే కనుపిస్తుచెయ్యగా, వాటినిత్రీసుకొని పసిబిడ్డను అనాథశరణాలయానికి అప్పగించి శివయ్య జైలుకువెళ్లాడు.

గాజులపాలెంలో సోములు రక్షణయిచ్చిన దుర్గ ఆడపిల్లను కన్నది. ఆ ఆడపిల్ల కృష్ణ [సుకన్య] పెరిగిపెద్దదై ప్రకృతిరమణీయకత వెల్లివిరిసిన ఆ ప్రాంతంలో ప్రకృతి కన్యలాగే పెరిగింది.

కాలంగడిచిపోయింది. శివయ్య జైలునుంచి తిరిగివచ్చాక అనాథశరణాలయం శర్మ ప్రేరేపంచేశాడు. లక్షలు సంపాదించాడు. తనకు జ్ఞానసేత్రం ప్రసాదించిన గాజులతో 'గాజులమ్మగుడి' కట్టించాడు. కొడుకు మోహన్ [రాంమోహన్] కు బాగా చదువుచెప్పించాడు.

పెళ్లిచూపులకు మోహన్ శంకరం ఇంటికి వెడతాడు. అక్కడ సంధ్య చేసిన పుత్యాలు—అల్లరి—అగడంభరించలేక తిరిగివస్తాడు. అంతస్తులను అధిగమించి నిర్మలప్రేమకు ప్రాధాన్యం యిచ్చి తనమనసును దుర్గకుమార్తె కృష్ణకు అర్పిస్తాడు. ఆమెకూడా అతనిని ప్రేమిస్తుంది. కాని గంగులు తన మనస్సులోనే ఆమెను ఆరాధిస్తూవుంటాడు.

డబ్బుతో అనురాగంకొనగలనని ఆశించింది సంధ్య. కాని మోహన్ ఆడిన నాటకంలో కళ్లుతెరుచుకొంది. శంకరం గాజులపాలెం వచ్చినపుడు భార్య దుర్గను కలుసుకొన్నాడు. ఆరోజున జరిగిన వేడుకలలో దుర్గ ఆశ్చర్యంతో బాబుగారని గౌరవిస్తున్నశివయ్యనుచూస్తుంది.

కుమార్తెను మోహన్‌పెళ్లిచేసుకోడానికి శివయ్య అంగీకరించినా ఆమెఅంగీకరించదు. గంగులుతో పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది.

గంగాబాయి కృష్ణను తన ఇంటికి రప్పిస్తుంది. గంగులు మోహన్‌ను అనుమానించి కొడతాడు. తర్వాత ఆమెను విడిపించి, మోహన్‌నే ఆమెవలచిందని తెలుసుకొని తనప్రేమను త్యాగంచేస్తాడు.

కృష్ణ, మోహన్‌లు, సంధ్య, గంగులు పెళ్లిచేసుకొంటారు. శంకరం, దుర్గ ఏకమవుతారు. కాని శివయ్యమాత్రం పాపానికి ప్రాయశ్చిత్తంగా గాజులమ్మగుడికి నిప్పంటుకొన్నప్పుడు ఆ మంటలలో ప్రాణాలు కోల్పోతాడు. ఇదీకథ. ఈచిత్రంలోశివయ్యగా శ్రీ గుమ్మడి చిరస్మరణీయమైన నటనావైదుష్యాన్ని ప్రదర్శించారు.

తేనెమనసులులో మనకుకనిపించిన శ్రీ వెంకటేశ్వరరావు శంకరంగాను, పుష్పకుమారి దుర్గగాను, శ్రీ చలపతిరావు సోములుగాను ఈ చిత్రంలో కనిపిస్తారు. వీరు తమ పాత్రలను సమర్థతతో నిర్వహించారు.

సిగరెట్లుకాల్చే బాబ్‌డ్‌హెయిర్డ్ మోడరన్ లేడీగా శ్రీమతి సూర్యాకాంతం, ఆమె ఆజమాయిషీలో కొరకరాని కొయ్యగా 'ట్విస్ట్' వగైరా డాన్సులతో అల్లరిపిల్లగా బయలుదేరి చివరకు పశ్చాత్తాపపడ్డ యువతిగా సంధ్యారాణి అభినయం, ముఖ్యంగా మోహన్ ఆడిన నాటకం ఫలితంగా రజకబిడ్డగా పెరిగిన గంగులుతో ప్రేమసన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.

కృష్ణగా సుకన్య, మోహన్‌గా రామ్‌మోహన్‌లు ఎంతోచక్కగా నటించారు.

సుకన్య ఈ చిత్రంలో కంటె ఎక్కువగా 'తేనెమనసుల'లో ప్రేక్షకుల అభిమానాన్ని సులభంగా చూరగొంటుంది.

కథ బాగుంది. దీనికతగినట్లు కథకుడుగా పేరుపొందిన శ్రీ ఎన్. ఆర్. నంది మాటలు బాగున్నాయి. శ్రీ దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజుల పాటల సంగతి చెప్పనక్కర్లేదు. 'ఈ ఉదయమే నాహృదయం' పాట బాగుంది. ఆ పాటకి శ్రీ కె. వి. మహదేవన్ సమకూర్చిన సంగీతం వినసొంపుగావున్నది. జయశ్రీ, రాధాకుమారి, సి. హెచ్. కృష్ణమూర్తి తదితరులు తమపాత్రలకు న్యాయం చేశారు.

సిలగిరి ప్రాంతంలోని కొండకోనలు, నదీనదాలు కథకుతగ్గ వాతావరణాన్ని సమకూర్చాయి.

శ్రీఫిలింస్ వారువిడుదలచేసిన ఈ చిత్రం యిప్పుడు విజయవాడలోని అలంకార్‌టాకీస్‌లో ప్రదర్శింపబడుతూవుంది.

—రాధాకృష్ణ



'భక్తపోతన' చిత్రంలో గుమ్మడి.



శ్రీకృష్ణసాయి ఫిలింస్‌వారి తొలి చిత్రంలో సావిత్రి, నాగేశ్వరరావు, జగ్గయ్య

తెలుగు చిత్రాలు

కాంతారావు, స్వర్గీయ సి. ఎస్. ఆర్. కమలాలక్ష్మణ్, కుచలకుమారి ముఖ్యగువారితో మలయాళభాషలో నిర్మించబడిన 'భక్తకుచేల' చిత్రాన్ని శ్రీ రంగా అండ్ చిత్రాంజలివారు 'శ్రీకృష్ణమహిమ' పేరుతో తెలుగులో తర్జుమా చిత్రం నిర్మిస్తున్నారు. శ్రీ అనిసెట్టి రచన, బదర్‌లక్ష్మణ్, వి. కె. మూర్తి సంగీత దర్శకుడు: శ్రీ సుబ్రహ్మణ్యం.

* * *

అంజలీదేవి, గుమ్మడి, రామకృష్ణ, ఉదయకుమార్, గీతాంజలి ముఖ్యగువారితో పి. ఎస్. ఆర్. పిక్చర్స్‌వారు నిర్మించిన అపరాధచిత్రం 'హంతకులొస్తున్నారు జాగ్రత' — జులైలో విడుదల కానుంది. దర్శకుడు ఎస్. డి. లాల్, మాటలు: మహారథి, పాటలు శ్రీ నారాయణ రెడ్డి, సంగీతం కృష్ణమూర్తి.

* * *

అనంతలక్ష్మీపిక్చర్స్‌వారు రాజశ్రీ, శోభన్ బాబు, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, ధూళిపాళ ముఖ్యగువారితో శ్రీ తిలక్ దర్శకత్వాన 'కాంభోజరాజు' అనే చిత్రం నిర్మిస్తున్నారు.

తారల వినోద కార్యక్రమం

సినీరంగంలో పనిచేసి కీర్తిశేషులైన శ్రీ కస్తూరిశివరావు, శ్రీ కె. వి. ఎస్. శర్మ, శ్రీ కె. అచ్యుతరావుల కుటుంబాల సహాయార్థం శ్రీఎం.సత్యం [జైహింద్‌స్టుడియోస్]ఏర్పాటు చేస్తున్న తారల వినోద కార్యక్రమం 'కీర్తిశేషులు' నాటక ప్రదర్శనం జులై 31 వ తేదీ ఆదివారం సాయంకాలం మద్రాసు ట్రిప్లికేన్‌లో ఎస్. కె. టి. కళామండపంలో జరుగుతాయి. అగ్రశ్రేణి తారలంతా ఈ వినోద కార్యక్రమంలో పాల్గొంటారు.

హిందీ చిత్రాలు

గోగోలా

సముద్రంలోనుంచి బయటకువచ్చిన ఒక వింతజంతువు నగరాలను ధ్వంసంచేసి ప్రజలను కూడా హడలెత్తించడం ప్రధానాకర్షణగా ఇంద్రధనుష్‌వారు జల్వంత్‌దావే దర్శకత్వంలో ఆజాద్, తబస్సుం, పోల్సన్, కుమారి నాజర్, రాణి ముఖ్యగువారితో నిర్మించిన గోగోలా హిందీ చిత్రాన్ని రామకృష్ణ ఫిలింస్‌వారు జులై 29 న విజయవాడ వినోదాటాకీస్‌లో విడుదల చేస్తున్నారు. రాయ్ అండ్ ఫ్రాంక్ సంగీత దర్శకులు.

'బత్తమీజ్' చిత్రంలో షమ్మీకపూర్.

'బత్తమీజ్'

ఆగస్టు 11 న విడుదల

మన్‌మోహన్‌దేశాయ్ దర్శకత్వాన వర్మా బ్రదర్స్‌వారు సాధన, షమ్మీకపూర్‌లు నాయికానాయకులుగా నిర్మించిన హిందీచిత్రం 'బత్తమీజ్' శ్రీనివాసఫిలింస్ వారిద్వారా ఆగస్టు 11 న విడుదల కానుంది. శంకర్ జైకిషన్‌లు సంగీత దర్శకులు.

దేశంకోసం కృషికి ఫిలింపరిశ్రమ సన్నద్ధత

శ్రీ ఎన్. టి. రామారావు అభిభాషణ

హైదరాబాద్ రోటరీక్లబ్‌లో శ్రీ ఎన్.టి. రామారావు యిటీవల ప్రసంగిస్తూ ప్రజలలో జాతీయ చైతన్యప్రజ్వలనకేమి, ప్రజలనుసుపౌరులుగా చేయుడానికేమి సైనికులకు వినోదాన్ని కలిగించడానికేమి, దర్శకర్తలకు తోడ్పడడానికేమి ఫిలింపరిశ్రమ ఎప్పుడు సిద్ధంగానేవుంటుందన్నారు. ప్రజలలో సినిమా పరిశ్రమ స్థానాన్ని వివరిస్తూ చిత్రానికి వచ్చే రాబడిలో పన్నులు, థియేటరు డిస్ట్రిబ్యూటరుతీసుకోగా నిర్మాతకు పదిహేనుశాతం మాత్రమే మిగులుతుందని, దీనికితోడు పెట్టుబడి చేతికి రాకుండానే యింతలాభంరాగలదనే అంచనామీద రాబడిపన్ను చెల్లించవలసివుంటుందని అన్నారు.

ఫిలిం పరిశ్రమకు ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాలు యిస్తున్న ప్రోత్సాహానికి అభినందించారు.

నూతన కళాకారులకు శిక్షణ యిప్పడానికి ప్రభుత్వం ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సరోజాదేవి, కె. ఆర్. విజయ, వహీదారెహమాన్, రత్న, భారతి వంటి కొత్తవారిని తమ సంస్థ ప్రవేశపెట్టిందన్నారు.

ఉత్తమ చిత్రాలను పత్రికలు ప్రోత్సహించాలి

దర్శక నిర్మాత శ్రీధర్ సూచన

హైదరాబాద్ ఫిలిం క్రిటిక్స్అసోసియేషన్ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రముఖదర్శకుడు, నిర్మాత అయిన శ్రీ శ్రీధర్ ఇటీవల ప్రసంగిస్తూ మంచి చిత్రాలను పత్రికలు ప్రోత్సహించి, వాటికి ప్రేక్షకులను సమకూర్చే బాధ్యత వహించాలి'' అన్నారు.

ఫిలిం రంగంలో మనుగడ సాగించడం కోసం నిర్మాత తన యిష్టానికి వ్యతిరేకంగా డబ్బుకోసం ఏదో గిమ్మిక్కులు చూపిస్తూవుండాలన్నారు. 'తెనిలావు' 'కల్యాణపరిసు' 'సుమైతాంగి' అనే చిత్రాలు ఎంతో బాగున్నాయని, అయితే డబ్బురాలేదని అన్నారు. కథబలంలేక పెద్దతారాగణంవున్న చిత్రాలుకూడా దెబ్బతింటున్నాయని పాతతారలస్థానే కొత్తతారలను ప్రవేశపెడుతూవుండడం పరిశ్రమకు మేలుఅని అన్నారు.

శ్రీ జగ్గయ్య శ్రీ శ్రీధర్‌ను ఆహూతులకు పరిచయం చేశారు.



ఆగస్టు 12న విడుదల కానున్న నేతాజీసుభాష్‌చంద్రబోసు చిత్రంలో ఒక ముఖ్య సన్నివేశం

కోరింత దగ్గు అనే కక్కాయ దగ్గుకు



...వారి కోంగమార్కు మందు ప్రాణదాన మద్దును. పిల్లలకు వచ్చేటువంటి కోరింత దగ్గుకు ఫలదాయకమైన మందు. మూడు అమావాస్యల పోవదేని మోన. రోజులు ఒక వారంలో తప్పక గుణమిచ్చును

జి. ఎస్. స్వీర్సు అండ్ కో
21. వెర్రదాల సెట్టి వీధి, మద్రాసు. 1

బలేచిత్రంగా చూస్తున్నారే

చిరంజీవులు రాధిక, పార్థసారధి, కలకత్తా.

సుభాషితాలు

సత్యంయొక్క అన్వేషణలో ఆచారాలు అడ్డువస్తే వాటిని ఎదిరించడం సమంజసం.

ఎవరు ఎంత గొప్పవారైనా గ్రుడ్డిగా వారిని అనుసరించి నడవకు.

నేటి పురుషార్థమే రేపటి భాగ్యం.

నిజమైన క్రాంతి ప్రజలనుండి రావాలి కాని మీదనుండి కాదు మరియు ఈ క్రాంతి సమాజంలో వుండాలి దీనివల్ల సమాజం పరివర్తన చెందాలి —నెహ్రూ

జ్ఞానం మూడువిధాలుగా లభిస్తుంది. మనసులోంచి వచ్చేది అన్నిటికంటే శ్రేష్ఠమైనది. అనుకరించుటవలన వచ్చేది అన్నిటికంటే సరళమైనది. అనుభవమువలన వచ్చేది అన్నిటికంటే చేదైనది.

ధ్యానంనుండి జ్ఞానం లభిస్తుంది ధ్యానం అభావానికి లోనైతే జ్ఞానం చెదిరిపోతుంది —బుద్ధ

—మూర్తిగారి జనార్దన్

బాలగంగాధర తిలక్ విశిష్టత

(7 వ పేజీ తరువాయి)

ఆగామి కాల గంభీర స్వామి కంఠాన
వేయబోయే మాలగా
నిలిచింది నేను
పిలిచింది నేను
దశదిశల కలిపింది నేను—

అతని శాబ్దిక శైలి ప్రధానలక్షణాలు స్థూలంగా సమాసగమనంగల పంక్తులూ, భావానుగుణ అనుప్రాసలూ, యతులూ. నిజానికి వీటి ఔచిత్యాన్ని వివరించడానికి ఒక ప్రత్యేక వ్యాసం అవసరం. సర్వప్రదేశ లయసహిత రచనావైఖరి ఆతని శైలియొక్క ఆత్మ.

తిలక్ రచనలో ఎంత గంభీరత ఉన్నదో, ఒక్కొక్కచోట అంత హృద్యమైన చమత్కారం ఉన్నది. ఇది మామూలు వచనగేయ కవితలో లేదు. [ఆరుద్రలో ఉన్నది గాని అతని రచనలో దాని ప్రయోజనంవేరు] అతని చమత్కారానికి ఉదాహరణ—'శిఖరారోహణలో'

''గదిలో కూర్చుని వసంతం వసంతం అని
మదిలో మలిన శృంగార తృప్తిపడేవాడు
వికారుడు, శకారుడు:
సంప్రదాయ భీరువుకీ అస్వతంత్ర వితంతువుకీ వసంతంలేదు''.

ఆతనిలో అక్కడక్కడ ఒక మాధుర్యపూరితమైన సుకుమార శృంగారదేవియొక్క సవ్వడి గజ్జెలసవ్వడి వినిపిస్తూ ఉంటుంది. అది ఆతని సౌందర్య భావనాశక్తికి నిదర్శనం. ''శిఖరారోహణ''లో క్రొత్త సంవత్సరానికి ఈ క్రింది రీతిగా పోలిక తెస్తాడు—

''గుమ్మంతగిలి తలమీద గొప్పికట్టినా
గొప్పికి నచ్చిన
కొత్తకోడలులా వచ్చి నిలువుంది కొత్త
సంవత్సరం''.

నెహ్రూమీద ఆతడువ్రాసిన ఎలెజీలో గూడా నెహ్రూయొక్క స్వప్న సద్భావిత్వ యౌవన లక్షణం అతణ్ణి ఆకర్షించింది. అందుకే అంటాడు—

''ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ అఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు
దారివివ్వండి—
స్వప్నశారిక అతని శిరసుమీట్లు పరిభ్రమిస్తున్నాయి
మనవాడు జవహరుడు భారత భూషణుడు వదిలిపోతున్నాడు. కన్నీరు విడువకండి!''

తన సౌందర్యాన్వేషణ లక్షణాన్ని తిలక్ తానే ఒకచోట చెప్తాడు—

'రాజ్యం రమణిని మించిన రమ్యభావన నిరిసింది

''షేక్స్‌పియర్ కాళిదాసాశంకరులు మార్క్స్ మహాత్ముడూ పికాసోస్ట్రైడ్ ఎవరైనా ఇది నిరంతర నూతనపరిశోధన సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ''

ఈపంక్తుల్లో ఆతడు పేర్కొన్న మహామహుల పేర్లలో ఒక విశిష్టత ఉన్నది. వారిలో రాజకీయజ్ఞులు, మానవతావాదులు, శాస్త్రజ్ఞులు, మహాకవులు, చిత్రకారులు—అన్నిరకాల మేధావులూ ఉన్నారు. వారిపేర్లద్వారా సకల విద్యప్రపంచ విజ్ఞాన సర్వస్వమూ స్ఫురిస్తుంది. అన్ని విజ్ఞాన వీధుల్లోనూ, సౌందర్యాన్వేషణను నిత్యప్రవంతిగా తెలుసుకొన్న కవియొక్క సౌందర్య రహస్యజ్ఞానం అసామాన్యమైనది.

ఈ పైన వివరించినవిధాన, ఎన్నో, ఎన్నో నూత్న మార్గాల్లో ప్రస్ఫుటమై నిరంతర సత్య సౌందర్యాన్వేషణ శీలియైన తిలక్ మరణంతో, ఒకరీతిలో పరిపూర్ణత పథ్యంలో కరిగిపోయింది. ఆధునిక కవితా మార్గాలలో సౌందర్యపునింగి పైకి పెరుగుతున్న ఒక నిశ్శ్రేణిక మధ్యలోవిరిగి పోయింది. మనస్సుయొక్క ఆవతలినిండ్చుకి పదాలతో కట్టబడుతున్న ఒక వంతెన మధ్యలో కూలిపోయింది. ఈవ్యాసాన్ని నవ్యతమైన పరమ మాభిమానాన్ని వెలువరించే తిలక్ మాటలతోనే ముగిస్తాను.

''కొత్తదారి తొక్కలేని, కొత్తమలుపు
తిరగలేని
కుంటి గుడ్డివాళ్ళప్రయాణ కోలాహలం
మురికికాల్వమీద మసలితనంమీద వృషి
జగతిమీద
మహోదయమ్ము విక్షిసింపదు., వసంతంరాసిం
చదు!''

బాలవిహారం

గోపీకల

గోపి పుట్టినరోజు చాలాబాగా జరిగింది. స్నేహితులందరూ వెళ్ళిపోయాక తనకు వచ్చిన బహుమతులు ఒక్కొక్కటే చూస్తున్నాడు. ఎక్కని గ్రీటింగ్‌కార్డులు, కీ బొమ్మలు, బొమ్మలపుస్తకాలు, కథల పుస్తకాలు ఇంకా ఎన్నో బల్లనిండా వున్నాయి. ''గోపీ! ఇదుగో నీ మామయ్య ఏదో పార్శిలు పంపాడు. నీవు హడావుడిగా వున్నావని ఇవ్వ లేదు. విప్పిచూసుకో'' అంటూ ఒక పార్శిలు ఇచ్చారు గోపి నాన్నగారు. గోపి గబగబా ప్యాకెట్టు విప్పుతున్నాడు. అదేమిట్రా ఆలా విప్పుతున్నావు ఇలాతే సరిగా విప్పుతాను అంటూ గోపిచేతిలో నుండి ప్యాకెట్టు తీసుకున్నారు. జాగ్రత్తగా త్రాడుతో పైత్రాళ్ళన్నీ కోస్తున్న నాన్నగారి ప్రక్కన ఎంతో కుతూహలంతో నించున్నాడు గోపి.

ఆఖరికి గోపి నాన్నగారు కాగితాలన్నీ విప్పి ఎక్కని రంగు రంగుల బొమ్మలపుస్తకం తీశారు. ఆనందంతో ఒక్కసారి నాన్నగారి చేతినుండి పుస్తకం లాక్కున్నాడు గోపి. ఇంతలో తమ్ముడు, చెల్లాయి అమ్మ, అంతా చుట్టూ చేరారు. ప్రక్క పేజీలో చి. గోపికి పుట్టినరోజు శుభాకాంక్షలతో మామయ్య పంపిన కానుక అని ఉంది. గోపికి అన్నిటికన్న మామయ్య పంపిన ''గలివరు యాత్రలు'' చాలా బాగా నచ్చింది. పుస్తకంలోనిబొమ్మలు తమ్ముడికి,చెల్లాయికిచూపిస్తూకూర్చున్నాడు. భోజనాలకు రాదేమ్రా ఆకలి వెయ్యడం లేదూ! పుస్తకం పట్టుకుని కూర్చున్నారూ.'' అమ్మకేకలతో ఈలోకంలో పడ్డారు.

భోజనాలయ్యాక పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు గోపి. గలివరు వోడఎక్కడం, లిల్లిపుట్‌దేశం చేరడం, వాళ్ళు అక్కడ బంధించి పట్టుకోవడం — ఇవన్నీ చదువుతుంటే గోపికి పుస్తకం వదలి పెట్టాలనిపించలేదు. తొమ్మిదిన్నర దాటినా ఇంకా పుస్తకం వదలని గోపినిచూసి పడుకోరా గోపీ! చాలా ప్రొద్దుపోయింది. రేపు చదువుకుందువులే అంది అమ్మ ఇక పడుకోకపోతే అమ్మతిడుతుందేమో అన్న భయంతో ప్రక్కమీద చేరాడు. గోపికి తాను గలివరులా లిల్లీపుట్‌దేశం వెళ్ళితే ఎంత బాగుండును అనిపించింది. ఆలోచనలతో నిద్రపోయాడు గోపి.

గోపిఇంటిముందు విశాలమైన పెరడువుంది రకరకాల పూలమొక్కలతో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆతోటలో ఒకమూలగా పెద్ద సన్నజాజి పందిరి ఉంది. రోజూ గోపి స్నేహితులతో అక్కడే ఆడుకొంటాడు. పందిరి ప్రక్కగా వెళ్ళుతున్న గోపికి పందిరిక్రింద బొమ్మల్లాంటి చిన్న చిన్న మనుష్యుల గుంపు కనిపించింది. వాళ్ళంతా ఆకుపచ్చని రంగు దుస్తులు వేసుకుని చిన్న చిన్న ఎర్రని టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో చిన్న మేకులంత గునపాలు ఉన్నాయి. బుల్లి గుడారాలు వేస్తున్నారు వాళ్ళు గబగబా. గోపి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. వాళ్ళు గోపివైపు చూసి నిర్భయంగా మళ్ళీ వాళ్ళ పనిచూసుకోవడము మొదలుపెట్టారు. గోపికి పొట్టివాళ్ళని చూస్తే తమాషాగా కనిపించింది. మీరెవరు? మాఇంట్లోకి ఎందుకు వచ్చారు అనడిగాడు వాళ్ళని. గోపి మాటలు ఉరుముల్లా వినిపించాయో ఏమో పొట్టివాళ్ళంతా చేతుల్లోని పనిముట్లు వదిలేసి నిలబడిపోయారు. వాళ్ళని త్వరగా మచ్చిక చేసుకోవాలనిపించింది గోపికి. వాళ్ళ గుడారాలకు ప్రక్కగా చిన్న రంధ్రంనుండి నిచ్చెనల సహాయంతో మరి కొంతమంది పొట్టివాళ్ళు పైకివస్తున్నారు. గోపి క్రిందకువంగి నెమ్మదిగావాళ్ళ అధికారిలా కనిపిస్తున్న ఒక పొట్టివాడిని చేతిలోకి తీసుకొన్నాడు. ఆ అధికారి సంజ్ఞలతో వాళ్ళు భూమిక్రిందనున్న పొట్టివాళ్ళ రాజ్యంనుండి వచ్చినట్టు చెప్పారు. గోపికి గలివరులా లిల్లీపుట్‌దేశం వెళ్ళాలనిపించింది. వాళ్ళింటి నుండి తప్పగా వాళ్ళ రాజ్యంలోకి మార్గం ఉందికదా తాను గలివరులా అట్టే శ్రమపడ నక్కరలేదు. అమ్మ, నాన్నగార్లతో చెపితే వెళ్ళనిస్తారేమో ఎలా అనుకున్నాడు.

నేను మీదేశంరానా అంటూ సౌంజ్ఞ చేశాడు. రమ్మన్నట్లుగా ఆ అధికారి తలూపాడు. తన చేతిలోవున్న పొట్టివాడిని జాగ్రత్తగా క్రిందపెట్టి ఎవరైనా వస్తారేమోనని గబగబా చేతులతోనే గొయ్యి తీయనారంభించాడు. రాళ్ళు రప్పలు లేని స్థలం మెత్తనిమట్టికావడంవల్ల చాలాలోతుగాగొయ్యి ఏర్పడింది. తాను పనిలో నిమగ్నుడై ఉండడం వల్ల పొట్టివాళ్ళంతానెమ్మదిగా కన్నంలోనుండి లోపలికి వెళ్ళిపోవడం గోపి గమనించలేదు. అంతవరకు గోపిప్రక్కన నిల్చునివున్న అధికారికూడ మాయమయ్యాడు. గోపి కంగారుగా కాళ్ళు రెండు గొయ్యిలోపెట్టి బాగా దిగిపోయాడు. తలకూడాపగవరకు గొయ్యిలో పట్టింది. క్రింద భూమి కాళ్లకు తగులుతున్నాయి. తల కొంచెం పైకి ఉండడంవలన ప్రక్కకు చూశాడు. పొట్టివాళ్లెవరూ కనపడలేదు. గోపికి చాలాభయం వేసింది. అమ్మా! అమ్మా! అంటూ గట్టిగా కేకలుపెట్టాడు.

గోపి నిద్రలో పలవరిస్తూ పెడుతున్న కేకలువిని గోపితల్లి వంటింట్లోంచి గాభరాగా పరుగెత్తుకుంటూ వచ్చి ఏం బాబూ! ఏం జరిగింది? అంటూ లేపింది. కళ్ళు నులుముకుంటూ దిక్కులు కలయచూశాడు. గోపి. తను గోతిలోలేడు, పొట్టివాళ్ళు గుడారాలు ఏమీ కనిపించలేదు. అమ్మా! సన్నపిరు పైకితీశారుఅంటూఅయోమయంగా ప్రశ్నించాడు గోపి. బడికి టైమయినా లేవకుండా పిచ్చికలలూ నువ్వూను. వెళ్లి ముఖం కడుక్కో అంటూవెళ్ళిపోయింది అమ్మ. ఇదంతా కలా అనుకుంటూ ముఖం కడుక్కోడానికి వెళ్ళిపోయాడు. పుస్తకాలుపట్టుకుని బడికి వెళ్ళుతూ వాళ్ళ సన్నజాజి పందిరివైపు చూశాడు. పందిరిక్రింద రాలిపోయిన సన్నజాజిపూలు తప్ప మరేమీ కనిపించలేదు. గోపికి.

—భారతి
కాకినాడ.

భక్తిపారవశ్యంతో మైమరచింది!

చిరంజీవి కేశవచంద్రజ్యోతి, నర్సాపూరు

కథకాని కథ :

అంతా చదువుకుపోతా

ఈమధ్య మాఊరి బడిలో క్రొత్తగా ఒక పిల్లవాడిని చేర్పించారు! ప్రతిరోజూ అతన్ని ఎవరో ఒకరు బలవంతంగా తీసుకొచ్చి బడిలో వదలివెళ్లేవారు. అతని ఏడుపును భరించలేక ఉపాధ్యాయునకు ఏడుపు వచ్చినంత పనయ్యేది! చివరికి ఎలాగోలాగా ఏడుపు ఏడుపుముఖంలోకి దింపేవాడు ఆపిల్లవాడు. ఇంతలో అతనికిఇంటివాళ్లెవరైనా కన్పించిన, ఇంటిధ్యాస గుర్తొచ్చిన మళ్ళీ ఏడుపు లంకించుకొనేవాడు. ''ఇంటికి పోతాను — మేష్టారూ'', అంటూ !

ఉపాధ్యాయుడు చేసేదిలేక సరేననేవాడు. దాంతోపిల్లవాడుహుషారుగాలేచేవాడు. ఇంతలో ఏఆలోచన వచ్చేదో ఏమో ''మేష్టారూ రేపు మళ్ళీరావాలా'' అంటూ అడిగేవాడు దిక్కుముఖంతో.

''అవును బాబూ! రోజూవచ్చి చదువంతా నేర్చుకోవాలి'', అంటూ ఆకర్షణీయంగా చెప్పేవాడు ఉపాధ్యాయుడు.

''ఇంకెంత చదువుంది మేష్టారూ?'' అని అడిగేవాడు. ఆసక్తిగా అప్పటికే చాలా చదివేసినవాడులా.

ఎంతవుందని చెప్పాలో తెలియక ఉపాధ్యాయుడు ''ఇంత'' అని చేతులూపుతూ చెప్పేవాడు.

దాంతో ఆపిల్లవాడు ''అయితే, ఇప్పుడేఅంతా చదువుకుపోతా మళ్ళీ రేపురాకుండా'' అంటూ దుఃఖరాగాన్ని ఆలాపిస్తూ కూర్చునేవాడు.

ఇక అతన్ని బడిటైం అయినతరువాత ఇంటికి పంపాలంటే తలప్రాణం తోకకొచ్చేది. తక్కినపిల్లలంతా వెళ్ళిపోతున్నా అతనుమాత్రం కదలడు. చివరికి ఉపాధ్యాయుడు, ''బాబూ! నీకు చదువంతావచ్చేసింది. రేపురానక్కరలేదు'' అని చెప్తే అప్పుడు కదిలేవాడు ఇంటికి. బడికి రావటం ఇష్టంలేక ఒక్కరోజులోనేచదువంతా పూర్తిచెయ్యాలనుకునే అతని తత్వాన్నిచూసి ఆశ్చర్యపోయాం.

అతను వచ్చేసు దినాలనుంచి ఎప్పుడూ రోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఇంకా! పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆదోకకాలక్షేపంబటాజీ అయ్యింది.

—కె. వి. నరసింహారావు

ఆశ్వికదళాధిపతి

చిరంజీవి డి. ఎం. అప్పయ్య, రాజమండ్రి.

నా బొమ్మలు, నేనూను.

చిరంజీవి వెంకటకృష్ణ జగన్

అహింస

బాలలూ! మీరు కబీరునుఎరుగుదురుకదూ! అతడు గొప్ప దైవభక్తుడు. రాముడు, రహీం ఒక్కరేయని తెలియజెప్పిన మహనీయుడు. ఇతనికి హిందువులు, మహమ్మదీయులు శిష్యులైరి.

ఆ రోజు మహమ్మదీయులకు గొప్పపర్వదినం. కబీరు మామగారు పెద్ద విందు నేర్పాటుచేసి అనేకమంది మహమ్మదీయులనాహ్వానించెను. కాని కబీరును పిలువ లేదు. కబీరు తన తల్లిదండ్రులను వెతుకుచుండుటవలన యాత్ర దయక్కడకు వచ్చుట తటస్థించెను. అచట చాలమంది మహమ్మదీయులుండుటచూచి, కారణము తెలియక తికమకపడెను. అతడు ఇంటిలోనికి వెళ్ళుచుండగాగుమ్మములోఒకఆవుదూడ కొయ్యకు కట్టబడి వుంది. దాని చుట్టు కొంతమంది మహమ్మదీయులు కూర్చుండి కురానును పఠించుచుండిరి. ఆవుదూడమెడలో ఒకపూలదండ యుండెను. ఆ ప్రదేశమంతయు పూలతోను, ఆకులతోను అలంకరింపబడి యుండెను. ఒకడు కత్తిని పట్టుకునిసిద్ధముగానుండెను. ఆవు కన్నుల నుండి కన్నీరు ప్రవహించు చుండెను. కబీరు దానినిచూచి, ఆవును చంపబోవుచున్నారని వెంటనే గ్రహించెను. వారి వద్దకు వెళ్ళి ''అయ్యలారా! దయచేసి ఒక్క నిముషమాగుడు. ఆ అమాయకజీవమును హింసించవద్దు'' యనెను. అక్కడున్న వారందరు ఆతనివైపు కోపముతోచూచిరి. వారిలో ఒకడు ''ఓరీమూర్ఖుడా! ఇది అల్లా కొరకని తెలియదూ?''యని యరచెను.

''అయ్యా! తెలుసు. కాని దయచేసి ఎన్నొక చిన్న ప్రశ్న అడగ నివ్వండి. మీయొక్క భార్యాపుత్రులను అల్లాయే సృష్టించెనని మీకు తెలియనిది కాదుకదా!'' యని ప్రశ్నించెను. ''అవును. కాదని ఎవరు అనగలరు?'' అని ఒక మహమ్మదీయుడు జవాబిచ్చెను.

''మరి ఈ ఆవును గూడ అల్లాయే సృష్టించెనని మీరు ఒప్పుకోరు కదా!'' యనెను. ''ఎందుకు?''అల్లాయే సృష్టించినాడు యని మరొక మహమ్మదీయుడనెను.

''మీరు చెప్పు విధముగా మీ భార్యా పుత్రులను ఈ ఆవును అల్లాయే సృష్టించినాడు కదా! ఈ యావుకు బదులు మీ పుత్రులనుచంపుకొనకూడదూ? దేవుడుసృష్టించిన జీవములను చంపుట ఎంతమూర్ఖత్వము? దేవుడు అందమైన వస్తువులను, అందమైన ప్రపంచమును సృష్టించి, వాని మధ్య మానవుని యుంచి, వాటిని ఉపయోగించుకొని యానందించుమనినాడు. కాని వాటిని నాశనముచేయుమని చెప్పలేదు కదా! దయచేసి కురానునుపఠించండి. దానిని చంపవలయునని మీకెందుకంత కోరిక? అది మీకేమి హాని కలుగజేసినది? దానిని వదలండి''యని కోరెను.

ఇది విన్న మహమ్మదీయులు కొంత సేపు నిశ్చేష్టులైరి. వారిలో కొంతమంది కబీరుచెప్పిన మాటలను యనుసరించవలెనని, మరికొందరు యనుసరించ తగదని యనిరి. అపుడు మరల కబీరు వారికి యిట్లు బోధించెను: ''మనము ఆవునుండి పాలను పొందుచున్నాము. ఆవు మనకు త్రాగుటకు ఉపయోగపడుచున్నది. మన బిడ్డలు తల్లులనుండిపాలు త్రాగు విధముగానే, మనము గూడ వాటినుండిపాలను పొందుచున్నాముకదా! అందువలన జంతువులను గూడ తల్లులవలె పెంచవలెను. కాని చంపరాదు.''

ఈ మాటలు విన్న వారందరు కబీరు జ్ఞానమును పొగడిరి. అపటి మహమ్మదీయులందరు యాతనికి శిష్యులైరి. చూశారా బాలలూ! కబీరు అహింసాసిద్ధాంతమును గూర్చి వారికెంత చక్కగాబోధించాడో!

—పి. సుబ్రహ్మణ్యం
పెన్నేకల్లు.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

16A, Sterling Road, Nungambakkam, Madras-34

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING కు మంచి శిక్షణ ఇవ్వబడును. పరీక్షలో ప్యాసుఅయిన వారి శాతము హెచ్చు. ప్రక్క దేశాలనుండి విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు నేర్పబడును

(1) A.M.I.E (INDIA) సివిల్, మెకానికల్ & ఎలక్ట్రికల్ B.E. DEGREE కి సమానము.
కనీసపు అర్హతలు: S.S.L.C.. లేక దానికి సరియైన పరీక్ష.
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, సైన్సులో ఇంటరు డిప్లొమా హోల్డర్లు, మరియు B.Sc. చదివిన వారికి, తక్కువ కాలము.

(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 సంవత్సరాల కాలము)
(a) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత: S.S.L.C. లేక ఇంకా తక్కువ అర్హత S.S.L.C. ఫెయిలైనవారు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చును.

(3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience (Part-time) Tutorial classes for first and final year failed candidates

(4) B.E. DEGREE Tutorial Classes for Failed Students

ఎప్పుడు వాపు లేబొరేటరి, మరియు హాస్టల్ కలదు.

Director H. A. KRISHNASWAMY M Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)

పూర్తి ప్రాస్పెక్టస్‌కు రు. 1/- M. O. పంపుతూ వ్రాయండి

Principal R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C.N.T INSTITUTE, Madras-7

మద్రాస్ కార్పొరేషన్

నీటి సరఫరా బైలాలకు సవరణలు

ప్రకటన

నీటి సరఫరాకు సంబంధించిన బైలాలకు మద్రాస్ సిటీ మ్యునిసిపల్ కార్పొరేషన్ యాక్టు సెక్షన్ 349, క్లాజు(3) క్రింద మద్రాస్ కార్పొరేషన్ కౌన్సిల్ చే చేయబడిన దిగువ సవరణలు ప్రభుత్వంచే 1-2-1961 వ తేదీ మెమో నం. 20722-H6/60-4, హెల్తు, మరియు 17-2-1965 వ తేదీ G.O.Ms. నం. 326 (విద్య మరియు ప్రజారోగ్యశాఖ) లో మంజూరు చేయబడినవి.

సదరు యాక్టు యొక్క సెక్షన్ 354 (1) క్రింద నీటి సరఫరా బైలాలు నం. 5, 6, 7, 9, 10, 17, 18, 19, 20, 24, 35, 31 మరియు 32లకు దిగువ సవరణలను ప్రజలకు తెలియజేయుటకు ఇందు మూలముగ ప్రచురించడమైనది.

బైలా నం. 5: 1వ లైనులో "water" అను మాట తరువాత నున్న "work" అను మాటను తొలగించి దాని స్థానంలో "Main" అని చేర్చుకొనవలెను.

బైలా నం. 6: బైలా నం 6 క్రింద "In addition to cost of Labour, Materials, Supervision etc., the applicant will be required to pay the following fees" అను మాటల తరువాత ఇవ్వబడియున్న రుసుముల షెడ్యూలు స్థానంలో దిగువ నుదహరించినది చేర్చుకొనవలెను:

	Rs.
Connecting fee for metered service.	12.00
Connecting fee for non-metered service.	6.00
Testing fee for metered service.	5.00
Testing fee for non-metered service.	3.00
Fee for re-test for both	2.50
Fee for regularising the taps (each).	5.00
Fee for regularising the services	10.00
Fee for regularising pipe line and one tap	15.00

బైలా నం. 7: ఇప్పుడున్న పేరాను తొలగించి దాని స్థానంలో దిగువ నుదహరించినది చేర్చుకొనవలెను:

"All communication pipes and fittings beyond the said stop cock shall be laid by a plumber, licensed by the Commissioner, after submitting necessary estimates and obtaining sanction, under the supervision of a Municipal Officer appointed by the Commissioner in that behalf, who shall also render a written certificate free of charge that the pipes and fittings have been laid and executed in a satisfactory manner and in conformity with the water supply bye-laws and sufficient arrangements have been made for the draining off waste water".

బైలా నం. 9: 3వ లైనులో "enter" అనుమాట తరువాత నున్న "into" అనుమాటను తొలగించవలెను:

బైలా నం. 10: 4వ లైనులో "has been" అను మాటల తరువాత నున్న "first" అనుమాటను తొలగించవలెను.

బైలా నం. 17: 2వ సబ్-పేరా, 2వ లైను "capable of resisting" అను మాటల తరువాత నున్న "a pressure of at least 300 lbs. to the square inch" అను మాటలను తొలగించి "a maximum pressure of 100 lbs. per square inch" అను మాటలను చేర్చుకొనవలెను.

బైలా నం. 18: 1వ సబ్-పేరా 1వ లైను- "supply pipes to baths" అనుమాటల తరువాతనున్న "and lavatories" అను మాటలను తొలగించవలెను.

2వ సబ్ పేరా, 1వ లైను-"Overflow to baths" అను మాటల తరువాత నున్న "and lavatory basins" అను మాటలను తొలగించవలెను.

ఈ క్రింది (3)వ సబ్-పేరాగ చేర్చుకొనవలెను

"Direct connections from supply mains should not be given to Lavatories and Lavatory Basins"

బైలా నం. 19: 4వ సబ్-పేరా. "silence pipes" కు సంబంధించి ఇప్పుడున్న 4వ పేరా తొలగించి ఆ స్థానంలో "అని దిగువ తెల్పినది చేర్చుకొనవలెను:

"Provision of silence pipes will not be allowed under any circumstances".

బైలా నం. 20. 2వ సబ్-పేరా 4వ లైను -"shall be fixed" అను మాటల తరువాతనున్న "underground or" అను మాటలను తొలగించవలెను.

5వ సబ్-పేరా-1వ లైను- "shall be provided" అనుమాటల ముందు నున్న "stop taps" అను మాటలను తొలగించి, "stop taps or cocks" అను మాటలను చేర్చుకొనవలెను.

బైలా నం 24. బైలా నం. 24లో "warning pipe" అను మాటలు ఎక్కడ వున్నను తొలగించి "overflow pipe" అను మాటలను చేర్చుకొనవలెను.

బైలా నం. 25: 9వ లైను- "...taining a pressure of" అనుమాటల తరువాత నున్న "300 lbs" అనునది తొలగించి "...lbs" అని చేర్చుకొనవలెను.

...లైను: "all ball cock a..." అనుమాటల తరువాత నున్న "square inch" అను మాట ... "50 lbs per square inch" అను మాటలను చేర్చుకొనవలెను.

బైలా నం. 31: 12వ లైను "stand pipe shall be" అను మాటల తరువాత నున్న "Recovered" అను మాటను తొలగించి "removed" అను మాటను చేర్చుకొనవలెను.

బైలా నం. 32: 1వ లైనులో "water supply" అను మాటల తరువాత నున్న "pipe" అను మాటను తొలగించి ఆ స్థానంలో "main" అను మాటను చేర్చుకొనవలెను.

కమీషనర్,
తే. 8-7-1966. మద్రాస్ కార్పొరేషన్

రేడియో

సోమవారం, జూలై 25
శక 1888-శ్రావణ 3

హైదరాబాద్-ఎ 405.4మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, 6-10 భక్తిరంజని, 7-00 తెలుగులో వార్తలు, 7-15 సంధుల శ్రీరామమూర్తి, 11-45 ఉన్నత పాఠశాలలకు, 12-30 కార్మికుల కార్యక్రమము, 1-40 చిత్ర సభ్..., 1-50 తెలుగులో వార్తలు. సాయంత్రం: 5-30 స్థానిక ప్రకటనలు, 5-35 లలితసంగీతం, 5-50 పద్యపఠనం, 6-15 ప్రాంతీయవార్తలు, 6-25 ప్రసన్నతాంశం, 6-30 వ్యవసాయిక విషయాలు, 7-00 తెలుగులో వార్తలు, 7-30 వికాసతరంగిణి: గోష్ఠి, 7-45 చిత్రసీమ, 8-00 విశ్వవిద్యాలయాలకు, 9-30 జానపదగేయాలు, 9-45 స్వరతరంగిణి, 10-35 జనగణమన.

హైదరాబాద్-బి 89.42మీ.

ఉదయం: 6-00 హైదరాబాద్ ఎ వలె, 8-30 పాతాల సావిత్రిదేవి, 11-45 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం: 12-30 హైదరాబాద్ బి వలె. 1-00 సంధుల శ్రీరామమూర్తి, 2-10 వాద్యసంగీతం, సాయంత్రం: 5-30 హైదరాబాద్ ఎ వలె, 7-00 తెలుగులో వార్తలు, 7-15 హైదరాబాద్ ఎ వలె, 10-35 జనగణమన.

విజయవాడ-357.1 మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, 6-10 భక్తిరంజని, 7-00 తెలుగులో వార్తలు, 7-15 హైదరాబాద్ ఎ వలె, 7-45 సంగీతశిక్షణ, 11-45 ఉన్నత పాఠశాలలకు. మధ్యాహ్నం: 12-15 వార్తలు-వ్యాఖ్యలు, 12-30 కార్మికుల కార్యక్రమము, 1-00 అల్లం కోటేశ్వరరావు: గోటువాద్యం, 1-50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 5-30 స్థానిక ప్రకటనలు, 5-35 లలిత సంగీతం, 6-25 ప్రసన్నతాంశం, 6-30 పంట సీమలు, 7-00 తెలుగులోవార్తలు, 7-15 దీక్ష, 7-25 ముఖ్యప్రకటనలు, 7-30 హైదరాబాద్ వలె, 7-45 లలితసంగీతం: ఎస్. వి. నాగరాజు, 8-00 విశ్వవిద్యాలయాలకు, 9-30 ఆంధ్రప్రదేశ్ జానపదగేయాలు, 9-45 స్వరతరంగిణి, 10-35 జనగణమన.

మద్రాస్-ఎ 416.7మీ.

ఉదయం: 6-00 వందేమాతరం, మంగళగానం, 6-05 ఎస్. లలిత, 7-30 సంగీతామృతం, 8-15 కె. ఎస్. వెంకటరామయ్య, వి. త్యాగరాజన్, వయొలిన్, యుగళం, 10-00 ఎస్. లలిత. మధ్యాహ్నం: 1-40 వాద్యగోష్ఠి. సాయంత్రం: 5-30 చిదంబరం ఎస్. కృష్ణమూర్తి, 7-00 సంగీతమంజరి, 9-45 రాగం, తానం, పల్లవి, 11-30 ద్వారం వెంకటస్వామినాయుడు: వయొలిన్, 12-00 ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3మీ.

ఉదయం: 6-00 మద్రాసు ఎ వలె, 7-00 తెలుగులో వార్తలు, 7-30 మద్రాసు ఎ వలె. మధ్యాహ్నం: 1-50 తెలుగులో వార్తలు, సాయంత్రం: 6-40 చిదంబరం ఎస్. కృష్ణమూర్తి, 7-00 తెలుగులో వార్తలు, 8-15 వాద్యసంగీతం: వయొలిన్ యుగళం, 9-30 ఆంధ్రదేశపు జానపదగేయాలు, 9-45 రేడియో నాటకగీతాలు, 10-00 భక్తిరంజని, 10-35 ప్రసారసమాప్తి.

శ్రీ బి. ఎస్. మూర్తి రోడ్డుకు ప్రారంభోత్సవం

రాజోలు, జూలై 23:- "శ్రీ బి. యస్. మూర్తి రోడ్డు" పేరుతో కత్తిపూడి-నర్సాపురంరేవు హైవేస్ రోడ్డుతో కలుపుతూ మైలునుమారుగా నగరంలోపోయబడిన కంకరరోడ్డుకు పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖమంత్రి డాక్టర్ యం. యస్. లక్ష్మీనరసయ్య యిటీవల ప్రారంభోత్సవం జరిపారు. సభకు సహకారమంత్రి శ్రీ తోట రామస్వామి అధ్యక్షత వహించారు. శ్రీయుతులు రుద్రరాజు రామలింగరాజు, శ్రీ మూర్తి ప్రసంగించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ కృతజ్ఞత తెలిపారు. [మ. వి.]

క్రమశిక్షణతో పాఠశాలలు ఎక్కువశాతం ఫలితం పొందాలి

అవిడి, పుల్లేటికుర్రు ప్రాంతాల పర్యటనలో కేంద్ర, రాష్ట్రమంత్రుల ప్రసంగాలు

అంబాజీపేట, జూలై 23:- కేంద్ర ఆరోగ్యశాఖ ఉపమంత్రి శ్రీ బి. యస్. మూర్తి, రాష్ట్ర సహకారమంత్రి శ్రీ తోటరామస్వామి, పంచాయతీ రాజశాఖ మంత్రి డాక్టర్ ఎమ్. ఎస్. లక్ష్మీనరసయ్య జూలై 19వ కొత్తపేట తాలూకాలోని, పాతగన్నవరం పంచాయతీ సమితికి చెందిన అవిడి, పుల్లేటికుర్రు, గ్రామాలను సందర్శించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంత్రులవెంట అనేకమంది అధికారులు అనధికారులు పర్యటించారు.

మంత్రులు అవిడి గ్రామం రాగానే, పంచాయతీ సర్పంచ్ శ్రీ రెడ్డి సత్యనారాయణ, శ్రీ గోటేటి సూర్యనారాయణ, శ్రీ తురగా సత్యనారాయణ ప్రభృతులు స్వాగతంచెప్పారు. అవిడి పంచాయతీఏరియాలో 5 ప్రాథమిక పాఠశాలల నూతన భవననిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గుబ్బలవారిపేటలో శ్రీ తోటరామస్వామి, కంద్రిగలో శ్రీ ఎస్. బి. పి. కె. సత్యనారాయణరావు, చప్పిడివారిపాలెంలో శ్రీ ఎమ్. వి. ఎస్. సుబ్బరాజు, పెదహరిజనపేటలో శ్రీ రుద్రరాజు రామలింగరాజు కుంచేవారిపేటలో శ్రీ నయనాల గణేశ్వరరావు, పాఠశాలల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. రమారమి రూ. 18 వేల ఖర్చుతో నిర్మించిన అవిడిగ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనానికి మంత్రి డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రారంభోత్సవం చేశారు.

ఈసందర్భంలో జరిగిన బహిరంగసభకు కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. యస్. మూర్తి అధ్యక్షత వహించారు. అవిడి పంచాయతీ ముగ్గురు మంత్రులకు స్వాగత పత్రాలు సమర్పించింది. సర్పంచ్ శ్రీ రెడ్డి సత్యనారాయణ స్వాగతోపన్యాసం ఇచ్చారు. పాతగన్నవరం సమితి అధ్యక్షుడు శ్రీ బి.వి.యస్. మూర్తి పరిచయ ప్రసంగము చేశారు.

గ్రామస్థులు సమర్పించిన స్వాగతపత్రములో సహకారరంగంలో ఒక బియ్యంమిల్లు, సురక్షిత జలసదుపాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉన్నతపాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.

మంత్రి రామస్వామి ప్రసంగిస్తూ - "నాటికి నూరుపాళ్ళు అప్పుఇచ్చే పద్ధతిని గతసంవత్సరంలో 112 మిల్లులు మంజూరు చేశారు. వాటికి ఒక కోటి 50 లక్షలు మంజూరు అయింది. ఇలాంటి సహకార పద్ధతిపైన ఏర్పాటుచేసుకునేవాటికి ప్రజలలో ఉత్సాహం ఎక్కువ అవసరం. సెంట్రల్ డెల్టాలో ధాన్యపు మిల్లులు ఏర్పాటుకు ఎన్ని దరఖాస్తులు వచ్చినా మంజూరు చేయుమని ఉత్తర్వులు చేశాను. ఈపద్ధతి వచ్చే దరఖాస్తులలో అవిడికి ప్రాధాన్యత ఇస్తాము" అన్నారు.

సమితి అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ రావు ప్రసంగిస్తూ "రాబోవు సంవత్సరంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని పంచాయతీలు, చిన్నవైనా, పెద్దవైనా భవనాలు విధిగా నిర్మించబడాలని, భవనాల నిర్మాణానికి పంచాయతీలకు స్తోమత లేకపోతే సమితి పరిషత్‌ల సహాయంతో నిర్మించబడాలని పంచాయతీ భవనాలు, గ్రామాలలో కల వివిధ వర్గాలవారి ఐక్యతకు దోహదం కలిగిస్తా"యన్నారు.

డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రసంగిస్తూ "సురక్షిత మంచినీటి పథకాలు కేంద్రానికి మంజూరుకై 968 స్కీములు పంపితే 169 స్కీములుమాత్రం మంజూరుచేశారు. మంజూరుచేయబడనివాటిలో "అవిడి" గ్రామం కూడా ఉంది. త్వరలో రెండవసారి మంజూరు లిస్టు రానున్నది. మేము కేంద్రానికి పంపిన స్కీములకు 25 కోట్లు అవసరం" అన్నారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ రుద్రరాజు రామలింగరాజు, శాసనసభ్యుడు శ్రీ నయనాల గణేశ్వరరావు ప్రసంగించారు. శ్రీ మంతెన వెంకట సూర్యసుబ్బరాజు ప్రసంగించి వందన సమర్పణ చేశారు.

పుల్లేటికుర్రులో భవనాలకు ప్రారంభోత్సవం

పాతగన్నవరం సమితిలోని పుల్లేటికుర్రు గ్రామంలో సుమారు రూ. 30 వేల వ్యయములో నిర్మించిన పాఠశాల భవనానికి పంచాయతీరాజశాఖమంత్రి డాక్టర్ ఎమ్. ఎస్. లక్ష్మీనరసయ్య యిటీవల ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. యస్. మూర్తి శంకుస్థాపన గావించారు.

మంత్రులు పుల్లేటికుర్రు రాగానే ఉన్నత పాఠశాల పాలకవర్గంవారు స్వాగతం చెప్పారు.

ఈసందర్భంలో జరిగిన బహిరంగసభకు పరిషత్ ఛైర్మన్ శ్రీ ఎస్. బి. పి. బి. కె. సత్యనారాయణరావు అధ్యక్షత వహించారు. పాలకవర్గ కార్యదర్శి శ్రీ కైలాసనాథశర్మ వినతిపత్రాన్ని, పుల్లేటికుర్రు సహకార సంఘం తరఫున శ్రీ బత్తు సుబ్రహ్మణ్యం, సహకార మంత్రికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

మంత్రి శ్రీ రామస్వామి ప్రసంగంలో ఉన్నత పాఠశాల అభివృద్ధి కృషిలో శ్రీ కైలాసనాథ శర్మ కృషిని ప్రశంసించి విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువ శాతం విజయవంతం కావాలని కోరారు.

పంచాయతీరాజమంత్రి శ్రీ లక్ష్మీనరసయ్య కూడా ప్రసంగించారు. కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. యస్. మూర్తి ప్రసంగిస్తూ క్రమశిక్షణతో ఎక్కువ శాతం ఫలితాన్ని సాధించిన ఈపాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయబృందానికి అభినందనలు. ప్రాథమిక ఆరోగ్యకేంద్ర స్థాపనకు వలయు ప్రజలవంతు భరిస్తే తప్పక మంజూరు అవుతుంది. గ్రామీణ ప్రజలు ఆరోగ్యాభివృద్ధికి మంచినీటివసతి, గ్రామపారిశుధ్యంకూడా ముఖ్యావసరమని పేర్కొన్నారు. యింకా పలువురు ప్రసంగించారు.

శ్రీ మంత్రిప్రగడ సుబ్బారావు వందన సమర్పణ చేశారు. పలుగ్రామాలనుండి అనేకమంది ప్రజలు వచ్చారు. [మ. వి.]

అమెరికన్ చర్యలపట్ల నిరసన ప్రదర్శన

రాజమండ్రి, జూలై 23:- ఉత్తర వియత్నాంలో అమెరికా జరుపుతున్న చర్యలకు నిరసన తెలియజేస్తూ యిటీవల ఇక్కడ పట్టణ పీస్‌యూనియన్ కౌన్సిల్ ప్రదర్శన జరిపింది. శ్రీయుతులు జి. ఎస్. బాలాజీదాస్, ప్రభాకర చౌదరి, రమణయ్య, సూర్యనారాయణ [పీస్ యూనియన్ నాయకులు] ఈప్రదర్శనకు నాయకత్వం వహించారు. శ్రీ ప్రభాకర చౌదరి అధ్యక్షతన కోటద్వారంవద్ద అన్ని రాజకీయపక్షాలవారు బహిరంగసభలు జరిపారు. శ్రీయుతులు ఎం. వి. సోమసుందరం [ఐ.ఎన్.టి.యు.సి.] జి. ఎస్. బాలాజీదాస్, డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావు, ఎం. సూర్యనారాయణ, బి. సూర్యనారాయణ, ఎ. వి. రమణయ్య, ఎ. శరభరాజు, వై. సూర్యారావు, పి. రామారావు ప్రసంగించారు. చివరకు జాన్సన్ బొమ్మను ప్రదర్శకులు తగులబెట్టారు. [మ. వి.]

కొత్తఆహారమండలం ఏర్పాటువల్ల ఇబ్బందులు

శ్రీకాకుళం, జూలై 23:- తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలను ఒకే ఆహారమండలంగా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆలస్యమైనందున దాని వలన అనుకున్న ప్రయోజనం కలగకపోవచ్చు. మిగులుజిల్లా అయిన తూర్పుగోదావరి అనావృష్టికి గురైన శ్రీకాకుళం బియ్యాన్ని పంపవచ్చును. 11,000 టన్నుల బియ్యము శ్రీకాకుళం కలెక్టరు స్వాధీనపరచుకోవడంతో ధాన్యంధర బస్తాకు రూ 10 లు తగ్గింది.

ఆముదాలవలస పర్మిట్‌హోల్డర్ ఒకరు బస్తా రూ 50 లకు తాడేపల్లిగూడెంలో బియ్యాన్ని కొని, వాటిని జిల్లా అవసరాలకు వినియోగించకుండా, రాయపూర్‌కు మళ్ళించి అక్కడ బస్తా రూ 130 లకు విక్రయించినట్లు ఆరో...ది. [మ. వి.]

నూజివీడులో కళాశాల ప్రారంభం

జూలై 27 న మంత్రి శ్రీ పి. వి. జి. రాజుచే

నూజివీడు, జూలై 23:- ఇక్కడ క్రొత్తగా స్థాపించిన కాలేజికి ప్రారంభోత్సవం ఈ నెల 27వ తేదీన సాంస్కృతిక శాఖామంత్రి శ్రీ పి. వి. జి. రాజు జరుపుతారు. ఎంపర్రు, నూర్జహాపురం జమీందారులు కాలేజికి ఉచితంగా ఇచ్చిన రెండు పెద్ద బిల్డింగులలో ఈ కాలేజి స్థాపించబడింది.

ఇదివరలో ఇక్కడ ఒక జిల్లాపరిషత్తు హైస్కూలు, ఒక గరల్సు హైస్కూలు వున్నాయి. త్వరలో ఒక ఓరియంటల్ హైస్కూలుకూడా ప్రారంభించ తలిచినట్లు మంత్రి శ్రీ యం. ఆర్. అప్పారావు చెప్పారు. ఇప్పుడు స్థాపించిన కాలేజి తిరువూరు, విస్సన్నపేట, రమణక్కపేట-మొదలైన హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు ఎంతో అనుకూలంగా వుంటుంది.

"ఈ కాలేజివిద్యార్థులకు హాస్టల్ విషయంలో క్రొత్త పద్ధతి అవలంబించ దలిచాం. అందర్నీ ఒకచోట ఉంచకుండా వేరువేరు ప్రాంతాలలో వుంచదలిచాం. 12 మందికి మించి ఒకచోట వుండరాదు. వీరు ఒక ట్యూటర్ పర్యవేక్షణ క్రింద వుంటారు.

"అయిదారు మైళ్లదూరంగ్రామాలనుంచి వచ్చే వారు సైకిళ్లమీద రావచ్చు. కొనుక్కోలేని వారికి కాలేజీ అప్పు ఇస్తుంది. హాస్టల్ ఖర్చు తగ్గించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. హాస్టల్స్‌లో క్రమశిక్షణ తక్కువ అనే భావంతో ఇలాంటి మార్పులు చేస్తున్నాం. కొంతకాలం లెక్చరర్లుగా పనిచేసినవారిని తీసుకోవడ మనే ఆచారం వుంది చాలా కాలేజీలలో, కాని మేం మాత్రం క్రొత్తవాళ్లనే తీసుకొంటాం. నిరుద్యోగసమస్య తీర్చవలసిన సమయం యిది. పాతవారికే ఉద్యోగాలిస్తే, క్రొత్తవారికి స్థానం ఎక్కడ వుంటుంది?" అన్నారు శ్రీ అప్పారావు.

గుడివాడ కాలేజిలో ఆంధ్రశాఖ ప్రధానాధ్యాపకులుగా వున్న శ్రీ యర్రోజు మాధవాచార్యులు ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డారు. వీరు నూజివీడు వాస్తవ్యులు.

నిడుబ్రోలు చౌడేశ్వర ఆలయం మరమ్మతు

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ప్రకటన

నిడుబ్రోలు, జూలై 23:- నిడుబ్రోలు శ్రీ చౌడేశ్వరస్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కె. కృష్ణమూర్తి ఒక ప్రకటన చేస్తూ ఇలా వ్రాస్తున్నారు:

"గర్భగుడిలో గల తాటిదూలాలు చాలాకాలంనుంచి ఉన్నందున, గుడి పై భాగంలో గల ఇసుకరాళ్లపడి శిఖరం కూలిపోయిన మాట వాస్తవమే. సుమారు 1,000 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించబడినందున దానికి మరమ్మతులు అవసరమై ఉండవచ్చును. ఈ విషయం ధర్మాదాయసంస్థ దృష్టికి తీసుకురాబడింది. 1962 లో అంచనాలు పూర్తిచేయబడి, టెండర్లు పిలువబడినవి. ఇటీవల రేట్లను సవరించి ఆమోదానికై వాటిని పంపడంకూడా జరిగింది. అవి అందిన వెంటనే టెండర్లను పిలవనున్నాము. దేవాలయంశిఖరం బీటలుదీసి విరిగిపడింది. పాత తాడివాసాల స్థానే కొత్తవి నెలకొల్పుతున్నాము. కొత్త నాగాభరణం అమర్చబడుతున్నది.

దేవుని నిత్యనైవేద్యం ఏర్పాట్లు జరుగుతున్నవి. స్వామి విగ్రహానికి ఎటువంటి నష్టం కలగలేదు. [మ. వి.]

రేపల్లె సమితిలో పశువులకు గురక వ్యాధి

రేపల్లె, జూలై 23:- రేపల్లె సమితిలోని నూరేపల్లిలో పశువులకు గురకవ్యాధి వచ్చినందున వెంటనే మూడు పశువులు చనిపోయాయి. ఈగురకవ్యాధి యీకాలంలోనే వస్తుందని వ్యాధివచ్చిన కొద్దిసేపటిలో చచ్చిపోతవని పలువురు చెప్పుచున్నారు. రైతులు, సమితిలోని వైద్యకాంపౌండరు యీవ్యాధి నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారు. [మ. వి.]

కల్తీ నేరానికి 8 నెలలు కఠిన శిక్ష

నర్సాపురం, జూలై 23:- నర్సాపురం అడిషనల్ మున్సిఫ్‌మేజిస్ట్రేటు శ్రీ ఆర్ ఎన్ ప్రాత్ నేడు కల్తీ నేరానికి పాలకొల్లుకు చెందిన ఒక వర్తకునికి 8 నెలలు కఠినశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. నర్సాపురం ఫుడ్ ఇన్‌స్పెక్టరు శ్రీ డి. శ్యామసుందరరావు కేసు దాఖలుచేశారు. అసిస్టెంటు పబ్లిక్‌ప్రాసిక్యూటరు శ్రీ వెంకటేశ్వరరావు కేసు నడిపారు. [మ. వి.]

నేషనల్ కార్బన్ కంపెనీ

యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క డివిజన్

హైదరాబాద్ ఫ్యాక్టరీకి దిగువ ఉద్యోగములు కావాలి:

(ఎ) మెయిన్‌టెనెన్స్ సూపర్వైజర్లు
L. M. E. లు ఉత్పత్తి యంత్రసామగ్రి నెలకొల్పటం, నిర్వహించటంలో 3 నుంచి 5 సంవత్సరముల అనుభవం కలిగినవారు.

(బి) మెకానికల్ డ్రాఫ్ట్స్‌మన్
3 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగిన వారు.

(సి) మిల్‌రైట్ ఫిటర్లు
5, 6 సంవత్సరముల అనుభవం కలిగిన వారు.

సెలెక్టు కాబడిన అభ్యర్థులకు మద్రాసులో ప్రారంభ శిక్షణ యివ్వబడును. పై అర్హతలు కలిగిన వారు, ముఖ్యంగా తెలుగు తెలిసినవారు, దయచేసి దిగువ అడ్రసుకు దరఖాస్తులు పంపండి:

ది పర్సనెల్ ఆఫీసర్,
నేషనల్ కార్బన్ కంపెనీ,
పో. బా. నం. 2274, మద్రాసు-19.

మీ జుట్టుకు నగలు, పూలు సింగారించండి కాని దానిని
కేశవర్ధిని తో పోషించండి.
కేశవర్ధిని నిగనిగలాడే నిడుపాటి కేశములను పెంపొందిస్తుంది.
కేశవర్ధిని షాంపూతో జుట్టును శుభ్రంగా, సువాసనగా ఉంచండి
హాయిగా వాడుటానికి
కేశవర్ధిని రెడీమిక్స్‌డ్ హెయిరాయిల్

కేశవర్ధిని ప్రొడక్ట్స్,
27, మాసిలామణిమొదలియార్ రోడ్డు, మద్రాసు-14.

నాణ్యమైన లుంగీలు, జెమిని హాండ్ కర్చీపులు
ఆకర్షణీయమైన డిజైనులలో
షర్టింగులు, చోళీలు
సరసమైన దరకు మావద్ద దొరకును.
మఫిసిలు ఆర్డర్లు వెంటనే గమనించబడును.
తయారుచేయువారు:
జెమిని లుంగీ కంపెనీ,
1/15, రామస్వామి వీధి, మద్రాసు-1.
—SWASTIK

బాక్లా
భారత ప్రభుత్వ రిజిష్టర్డు నం 168314
అజీర్ణవ్యాధులకు, ఉదరశూల, లివరులో వాపు, పుల్లత్రేపులు, కడుపుబ్బు, కడుపులో త్రిప్పుట, అజీర్ణం, కడుపులో మంట, ఆకలిలేమి మొదలగు వాటికి అమోఘంగా పనిచేస్తుంది.
384 గ్రాముల సీసా వెల రూ. 3/-. ఒకేసారి 3 సీసాలు కొంటే రూ. 8.50. తపాలా ఖర్చులు వేరు. టోకు వ్యాపారస్తులకు ప్రత్యేకమైన రేట్లు. దయచేసి ఉత్తర ప్రత్యుత్తరాలను ఇంగ్లీషు, హిందీలలో వ్రాయండి.
దీ బాక్లా ఔషధాలయం 149 మహాత్మా గాంధీ రోడ్, కలకత్తా-7.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

పరాభవ దీపావళి కథల పోటీ

2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏడాదివలెనే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000 రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకొంటారని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా పూనిక విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి బహుమతి : 1,000
రెండవ బహుమతి : 700
మూడవ బహుమతి : 500

రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు:

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయరచనలే కాని అనువాదాలు పంపరాదు.
3. రచన పావు సైజులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక పక్కనే వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవి ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలు ఏసందర్భంలోనూ తిప్పి పంపం.
8. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు-2' కు పంపాలి

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ | **1966 ఆగస్టు 31**



కోతలు
గాయములు
ఎగ్జిమా
పిడి
పాదముల పగిలిన
బొబ్బలు
వ్రణములు
మొటిమలు
కాళ్లు పగిలి రాలుట

జర్మెక్స్

క్లోరోఫిల్ కలిగినది

అతనికి పరికరాలు ఇవ్వండి

అతడు నిజమైన భారతీయ రైతు. కష్టపడి, మంచి ఆశయంతో కృషి చేస్తాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చెయ్యాలనే అభ్యర్థనను అతడు మరువడు.

కాని, ఆశయాలవల్లా, కష్టపడడంవల్లా అతడు ఉత్పత్తిని ఎక్కువ చేయగలడా? చేయలేడు.

వ్యవసాయోత్పత్తిని పెంచడానికి అతనికి మంచి పరికరాలు కావాలి. నవీనమైన వ్యవసాయ ట్రాక్టర్లు, ఇతర యంత్రసామగ్రి అతనికి కావాలి. అవి వుంటేనే అతడు ఎక్కువ పంట పండించగలడు:

TAFE



ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ మదరాసు
మెసీ ఫెర్గుసన్ వ్యవసాయ పరికరములను ఇండియాలో తయారుచేసి అమ్మకము చేయువారు

T-16-TL

తాజా పూలలోని
పరిమళమంతయూ
అంబికా దర్బార్ బత్తి
ద్వారా పొందండి

AMBICA DURBAR BATHI

Special Prize Awarded for Agarbathies by the Minister for Small Scale and Cottage Industries and Excise in 6th All India Handicrafts Week Celebrations in 1960

తయారుచేయువారు: అంబికా కెమికల్ ప్రాడక్ట్సు (రిజిష్టర్డు), ఏలూరు (ఆం.ప్ర.)

క్రీడాలోకం

కృష్ణన్ పర్యటన

మద్రాసు, జూలై 23:— ఉగాండా, టాంజినీయా టెన్నిస్ చాంపియన్‌షిప్పులో పాల్గొనే నిమిత్తం, భారత మేటి టెన్నిస్ ఆటగాడు ఆర్. కృష్ణన్, నేడిచ్చట బయలుదేరి వెళ్ళాడు.

చేతిబెణుకువల్ల, యుటేసల పోటీలలో పాల్గొనలేక, తరువరి డేవిస్‌కప్పు పోటీ నాటికి, తయారుగావుండాలనే దృఢసంకల్పంతో, కృష్ణన్ ఈ పర్యటనకు అంగీకరించాడు.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 23:— నిన్న యిచ్చట జరిగిన రహీంఫుట్‌బాల్ పోటీలలో, రోడ్ ట్రాన్స్‌పోర్టు రిక్రియేషన్ క్లబ్, హైదరాబాద్ స్పోర్టింగును 2—0 గోల్సుతో, గ్రాస్‌హాపర్స్, హైదరాబాద్ రోవర్సును 1—0 గోల్సుతో ఓడించారు.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 23:—

వెండి 1 కిలో గ్రాం.	358.00
పల్లర 10 గ్రాములు	3.65
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యుస్.	180.00
వేరుశనగనూనె ఎక్స్‌ట్రా పన్నుతో	
మద్రాస్ గోడౌన్‌వద్ద	465.00
తిరుపత్తూరు ఆముదం ఎక్స్‌ట్రా	
పన్నుతో మద్రాసుగోడౌన్	340.00
కొబ్బరి నూనె	16.06
కె. జి. ఎస్.	76.75
వేరుశనగనూనె కేక్ | 72కె.జి.ఎస్	51.00

ఇతర వార్తలు

బొంబాయి టెన్నిస్‌లో, శ్రీరాం పార్థసారధి, జయదీపుముఖర్జీ, రసల్స్ సెమీ ఫైనలుకు చేరారు. క్వార్టర్‌ఫైనలులో వీరు కౌనిషి,నటునాజేను 6—1, 6—2 తో ఓడించారు.

త్వరలో

దేవానంద్, వహీదా
నటించిన

గైడ్

విజయవాడ
నవరంగ్ &
లీలామహల్

శ్రీ అమర్‌నాథ్ స్వామి దర్శనమునకు

వార్షిక తీర్థయాత్ర

పహల్‌గాం నుంచి 27-8-66 శనివారం యాత్ర బయలుదేరును.

పవిత్ర గుహవద్ద దర్శనం 30 ఆగస్టు 1966 మంగళవారం జరుగును.

మొబైల్ డిస్పెన్సరి, మొబైల్ కఫెటెరియా, మొబైల్ పోస్టు ఆఫీసులకు తోడుగా వైద్య చికిత్సకు, ఆహారరక్షణలకు చందన్‌వారి, శేష్‌నాగ్, పంచ్‌తార్నివద్ద తగిన ఏర్పాట్లు చేయబడును.

రవాణా రేట్లు దిగువ తెలుపబడినవి:

1. ఎక్కుడు గుర్రము	రు. 55—
2 సామానుల గుర్రము	రు. 50—
3. కూలి	రు. 30—
4. పితూ ((PITHOO)) తో కూలి	రు. 31—
5. డాండీస్	రు. 250—

ఎక్కుడు గుర్రాలకు, సామానుల గుర్రాలకు, డాండీస్‌కు రిజర్వేషను నిమిత్తమున్ను, ఇతర వివరములకు, చార్జీలలో 50% సొమ్ము ముందుగా పంపి పహల్‌గాంలో టూరిస్టు ఆఫీసరుకు వ్రాయుడి.

జారీచేసినది:
డైరెక్టర్ ఆఫ్ టూరిజం,
జమ్ము అండ్ కాశ్మీర్ గవర్నమెంట్, శ్రీనగర్.

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

80321

సంపుటి . 31 సంచిక : 201 విజయవాడ 25.7.1966 సోమవారం 6 పేజీలు : 10 పైసలు

Regd. No. M-4

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

అకుంఠిత దీక్ష

డండీ, జూలై 24:— శ్రీ ఆంగస్ బార్బెరీ 26 ఏళ్ల యువకుడు. 472 పౌనుల బరువున్న స్థూలకాయుడు. ఒళ్ళు తగ్గించుకోవాలని పట్టుదలవహించాడు ఆసుపత్రిలో చేరాడు. ఏడాదిపాటు ఘన పదార్థాలకు స్వస్తి చెప్పాడు. ఇప్పుడు 179 పౌనులు బరువున్నాడు. క్రమ క్రమంగా ఘన్టాలలో మాములు భోజనం ప్రారంభిస్తున్నాడు. 'ఇది ఆహారం విషయంలో కనివిని ఎరుగని అకుంఠిత దీక్ష', అని వైద్యులు ప్రశంసించారు.

ఫక్తూన్ సమస్యకు శాంతియుత పరిష్కారం: గఫార్ ఖాన్ విజ్ఞప్తి

సంపూర్ణ స్వపరిపాలనాధికారం ఇస్తే పాకిస్తాన్ అంతర్భాగంగా వుండేందుకు అభ్యంతరం లేదని స్పష్టీకరణ

ఇందుకు ఇష్టపడనిపక్షంలో ఇతర మార్గాలను అన్వేషించవలసి వుంటుందని సరిహద్దుగాంధి ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూలై 24:— ఫక్తూన్ సమస్యను "సామరస్య పూర్వకంగా, శాంతియుతంగా" పరిష్కరించవలసినదిగా కోరుతూ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌కు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఒక లేఖ వ్రాయాలని అనుకొంటున్నారు.

"ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకొనడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోతే, అప్పుడు మేము ఇతర మార్గాలను గురించి ఆలోచించుకోవలసి వుంటుంది" అని యిటీవల తన్ను కాబూల్‌లో కలుసుకున్న కొందరు భారతీయ పత్రికా ప్రతినిధులతో ఆయన అన్నారు.

ఒకప్పుడు 'సరిహద్దుగాంధి'గా పేరు పొందిన 76 ఏళ్ల ఫక్తూన్ నాయకుడు సుమారు 30 ఏళ్ళు బ్రిటిష్, పాకిస్తానీ జైళ్లలో గడిపారు. వయోధిక్యతచే వడుము కొంచెం వంగినట్లు కనిపించినా తన ప్రజల హక్కులకోసం సమరం కొనసాగించేపట్టుదల ఉత్సాహం ఆయనలో అపారంగా ప్రదీప్తమవుతూనేవున్నాయి.

భారతీయ పత్రికా ప్రతినిధులు కాబూల్ శివార్లలోని దర్మశాల హౌస్‌లోని ఆయన బసకు వెళ్లినపుడు శ్రీ గఫర్‌ఖాన్ వెంటనే వారిని కలుసుకొని అరగంటసేపు వారి ప్రశ్నలన్నిటికీ నిర్మొగ మాటంగా సమాధానం మీయడమే గాక, మరో అరగంటసేపు గాంధిమహాత్మునితో తనకుగలసాహచర్య స్మృతులను వివరిస్తూ గడిపారు.

శ్రీ గఫర్‌ఖాన్‌తో పత్రికా ప్రతినిధులు జరిపిన ఇంటర్వ్యూలో ఫక్తూన్ సమస్య పట్ల ఆయన ప్రస్తుతాభిప్రాయం ఎలా వున్నదీ కొంతవరకు వెల్లడి అయింది.

సర్వసత్తాక ప్రతిపత్తిగల ఫక్తూన్‌స్థాన్ అవతరణకోసం ఆయన యిప్పుడు ప్రయత్నించగోరుతున్నట్లుగా కనిపించలేదు.

"మేము పాకిస్తాన్‌తో సహోదరన్యాయంగా జీవించ గోరుతున్నాము"

"వారుకూడా మా విషయంలో యిదే విధంగా అభిప్రాయపడితే మేము వారితో కలిసే జీవించగోరుతున్నాము" అని ఆయన అన్నారు.

మరొక మాటలో చెప్పాలంటే శ్రీ గఫర్‌ఖాన్ ఫక్తూన్ ప్రజలకు స్వపరిపాలన ప్రతిపత్తినే అభిలషిస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు.

"మా ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం పెట్టుకోనట్లయితే మేము పాకిస్తాన్ రక్షణ, విదేశవ్యవహారాలను చూడడానికి సమ్మతించి యూనియన్‌లో స్వపరిపాలనాధికారం నెలుపుకొంటూవుండే ఏర్పాటుఏదైనా చేసుకోగలం" అని ఆయన అన్నారు.

శ్రీ గఫర్‌ఖాన్ ఇంకా ఇలా అన్నారు

"పాకిస్తాన్ చిత్తశుద్ధితో ప్రవర్తించి, అన్ని విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే కోరితే, మాకుసులభంగా స్వపరిపాలనాధికారం యివ్వగలదు. అప్పుడు మాకు పాకిస్తాన్‌తో అంతర్భాగంగావుండడానికి అభ్యంతరంలేదు"

ఇండియాసహాయానికి అభ్యర్థన

తాను ఆఫ్ఘనిస్థాన్, ఇండియాల నుంచి నైతికసహాయాన్ని అభిలషిస్తున్నానని శ్రీ గఫర్‌ఖాన్ అన్నారు. ఆ సహాయమే గనక లభించినట్లయితే వాలక్ష్యాన్ని సాధించడం సంభవమనేభావిస్తాను" అన్నారు.

"నేనుమిమ్మల్ని కోరేది ఒక్కటే. మేము భారత స్వాతంత్ర్యంకోసం పోరాడాము. మేము చేసినకృషి నిజంగా మహత్తరమైనది. ఇండియా యిప్పుడు మా హక్కులకోసం మేముసాగిస్తున్న పోరాటానికి తోడ్పడడంద్వారా బదులుతీర్చాలి" అని ఆయన అన్నారు.

"మాకు ఎటువంటి సహాయం అవసరం అని ప్రశ్నించగా "మాకు మాప్రస్తుతపరిస్థితుల నుంచి బయటపడగలగడానికి అవసరమైన సర్వవిధ సహాయము కావాలి" అన్నారు. ఇంతకంటె

[మిగతా 3 వ పేజీలో]

ఇందిర పట్ల 'సరిహద్దు గాంధి' మమకారం

కాబూల్, జూలై 24— 'భారత ప్రధానిగా ఇందిరాగాంధి ఎన్నిక నాకు ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ఆమె సర్వవిధాలా అందుకు అర్హురాలు. పరియైన సహకారం ఇస్తే తప్పక విజయము పొందుతుంది. ఆమె నాకు కుమార్తె వంటిది. ఆమెకు సోషలిజంలో విశ్వాసం వుంది. ఆమె అభిప్రాయాలు జగద్విదితం", అని ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్ భారతీయ పత్రికాప్రతినిధులతోజరిపిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

జెనీవా, జూలై 24.— అమెరికన్ వైమానికులను యుద్ధాపరాధులుగా పరిగణించి విచారణకు పెడతామన్న ఉత్తర వియత్నాంలో తాము సంప్రదింపులు జరుపుతున్నామని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంఘం నిన్న రాత్రి అన్నది.

అయితే, తాము చేసిన ప్రయత్నాలను గురించి వివరించలేదు.

అమెరికన్ పైలట్లను యుద్ధనేరస్థులుగా పరిగణించబోము

హనోయ్ ప్రకటన; శాంతిసాధనకు దోహదం కాగలదని రాజకీయజ్ఞుల ఆశాభావం

హనోయ్, జూలై 24:— అమెరికన్ పైలెట్లను యుద్ధ నేరస్థులుగా పరిగణించబోమని ఉత్తర వియత్నామ్ ప్రభుత్వం ప్రకటించింది. హనోయ్ వైఖరిలో ఈ మార్పు వియత్నాం సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఉద్రిక్తతను సడలింపజేయడానికి తోడ్పడగలదని రాజకీయ పరిశీలకులు ఆశాభావం వెలిబుచ్చారు.

అయితే అమెరికన్ పైలెట్లకు యుద్ధఖైదీల హోదామాత్రం ఇవ్వబడదు. వియత్నామీస్ జాతిపట్ల నేరస్థులుగా వారిని పరిగణిస్తారు.

సోషలిస్టు దౌత్యవర్గాలకు పంపిన ఒకలేఖలో హనోయ్ ప్రభుత్వం ఈ విషయం తెలియజేసింది. పైలెట్ల విచారణ కూడా వాయిదా వేయబడింది.

"అమెరికన్ విమానదాడుల సందర్భంలో జరిగిన ఘోరకృత్యాలను" దర్యాప్తుచేసేనిమిత్తం పౌరసంస్థ ఒకటి ఏర్పాటుచేయబడింది.

ఈ సంఘం గ్రామ గ్రామానికి వెళ్లి దర్యాప్తు కొనసాగిస్తున్నదని, కమిటీ కార్యక్రమం పూర్తిఅయ్యే సరికి చాలా కాలం పట్టవచ్చునని ఉత్తరవియత్నాం ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది.

అమెరికన్ పైలెట్లను యుద్ధనేరస్థులుగా విచారించడానికి లోగడ హనోయ్ గైకొన్న నిర్ణయం తీవ్రమైన ఆందోళనకు దారితీసింది. అటువంటిచర్య తీవ్రపరిణామాలకు దారితీయగలదని అమెరికా గట్టిగా హెచ్చరించింది కూడా.

హనోయ్ ప్రభుత్వం తన వైఖరిలో మార్పునుసూచిస్తూ నిన్నచేసిన ఈ ప్రకటన వియత్నామ్ సమస్యపై ప్రపంచదేశాలమధ్య ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్తతను సడలించడానికి తోడ్పడవచ్చునని రాజకీయపరిశీలకులు ఆశాభావం వెలిబుచ్చారు. యుద్ధవిస్తరణ ప్రమాదాన్ని ఉపశమింప జేయడానికి కూడా కొంతవరకు ఇది తోడ్పడగలదని వారు అన్నారు.

చిత్రజగత్తు

'ఒరేయ్ బాబీ! ఆ చొపా, దిండూ ఎక్కడికిరా?...'

'మా థర్మాపారం పుస్తకాలు ఇలా వచ్చి అలా అయిపోతున్నాయి! అందుకని పుస్తకాల పొపుడగ రే పడుకోవానికి పోతున్నాం.....'



గాలి వాటం!

'ఇక నేను కాంగ్రెస్ వాదినికాను'

న్యూఢిల్లీ, జూలై 27:— కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ మాజీ కార్యదర్శి డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్, రేపు లోకసభ సమావేశమైనప్పుడు కాంగ్రెస్‌స్థానాలను వదలి, ప్రతిపక్షాల సరసన కూర్చుంటారు.

కాంగ్రెస్‌సంస్థనుంచి ఇటీవలనే రాజీనామా ఇచ్చిన డాక్టర్ మెహతాబ్ తాను ఇక కాంగ్రెస్ వాదిని కానని పార్లమెంటరీపార్టీకి తెలియజేశారు.

శ్రీ మెహతా ప్రస్తుతానికి ఇండిపెండెంట్ సభ్యుడుగావ్యవహరించాలనినిర్ణయించుకొన్నారు. అయితే పార్లమెంటులో అన్ని సమస్యలపై స్వతంత్రపార్టీని ఆయన బలపరచవచ్చునని తెలుస్తున్నది.

శ్రీ మెహతాబ్ లోకసభ సినియర్‌సభ్యులలో ఒకరు కనుక, స్పీకర్ ఆయనను యథారీతి ముందుస్థానాలలో కూర్చోనడానికి అనుమతించవచ్చు

పి.సి.సి. ప్రతినిధుల జాబితా సిద్ధం

ఆగస్టు రెండవవారంలో సమావేశం జరిగే సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24— ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఖాళీస్థానానికి ఎన్నిక జరిపేనిమిత్తం ఆగస్టు రెండవ వారంలో బహుశా 10, 14 తేదీలలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగవచ్చునని తెలయవచ్చింది.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలో మొత్తం 318 మంది ప్రతినిధులు వున్నప్పటికీ కొన్ని ఖాళీ స్థానాలు ఉన్నాయి. పి సి సి సభ్యుల జాబితా తయారయింది.

ప్రదేశ్ కాంగ్రెస్‌ముద్రలేకుండా ఒకరూపాయకు జాబితాను అమ్ముతున్నారు.

అయితే, ప్రదేశ్ కాంగ్రెసువారు తయారుచేసిన పి. సి సి. ప్రతినిధుల జాబితాకు, ఎ ఐ సి సి వద్దవున్న జాబితాకు వ్యత్యాసం కలదని "సయోధ్య" నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎన్నిక సమయంలో ఎ ఐ సి సి నుండి పరిశీలకుని ఆహ్వానించగలనని ముఖ్యమంత్రి ఇదివరకే సూచన చేసివున్నారు. బహుశా ఎ. ఐ సి సి కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ రావచ్చు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఇంక మార్పునిమీ ఉండదు. అసమ్మతి వర్గానికి చెందిన మంత్రులు మార్పుచేసిన పోర్టుఫోలియోలలోనే వుండిపోతారు. అయితే, 'అధికారాన్ని దుర్వినియోగం' చేస్తున్నారనే ఆరోపణ రాకుండా ముఖ్యమంత్రికి వీరు తమ ఫైళ్ళను పంపే అవకాశం వుంది.

విభేదాలు విస్మరించండి

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు స్పీకర్ విజ్ఞప్తి

కర్నూలు, జూలై 24.—అమలో విభేదాలను విస్మరించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ బి.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

వివిధ స్థాయిలలో కాంగ్రెసు సభ్యులలోను నాయకులలోను కక్షలు, విభేదాలు దురదృష్టకరమని ఆయన నిన్న ఇక్కడ నెహ్రూ మెమోరియల్ మునిసిపల్ హైస్కూలుకు ప్రారంభోత్సవం జరుపుతూ అన్నారు. దేశ ఆర్థిక, రాజకీయ అభివృద్ధికై ఈ నాయకులందరి సేవదేశానికి అవసరమని ఆయనఅన్నారు.

పి. ఎస్. పి. కార్యవర్గ సభ్యత్వానికి కామత్ రాజీనామా

ఢిల్లీ, జూలై 24:— ప్రజా సోషలిస్టు కార్యవర్గం పార్లమెంటరీ బోర్డు సభ్యత్వానికి శ్రీ హెచ్. వి. కామత్ రాజీనామా యిచ్చారు.

కమ్యూనిస్టుపార్టీ, స్వతంత్రపార్టీ, జనసంఘం, ముస్లింలీగ్ వంటి రాజకీయ పక్షాలతో ఎన్నికల సర్దుబాట్లకు పి. ఎస్. పి. కార్యవర్గం వ్యతిరేకించినందుకు నిరసనగా శ్రీ కామత్ రాజీనామా యిచ్చారు.

వాతావరణం

మద్రాసు, జూలై 24:— నైఋతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్ కోస్తాలోను, తెలంగాణా ప్రాంతంలోనూ బలంగా వీస్తున్నాయి. కేరళ, మద్రాసు, మైసూర్‌లలో నాటి తీవ్రత తగ్గినది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కోస్తాలోను, తెలంగాణాలోను, మైసూర్‌లోను, వచ్చే రెండురోజులలో భారీవర్షాలు కురియవచ్చు. మిగిలిన ప్రాంతంలో చెదురుగా వర్షాలు కురియవచ్చు.

కటాంగా సైనికుల తిరుగుబాటు

కిన్షాసా, జూలై 24 — కటాంగా సాయుధ బలాలు తిరుగుబాటు జరిపి కిసాంగని నగరాన్ని [వెనుకటి స్టాన్లీవిల్లీ] వశపరుచుకున్నట్లు తెలిసింది. శ్వేతజాతి కిరాయి సైనికులు గీరికి తోడ్పడ్డారు.

ఈ తిరుగుబాటులో జనరల్ సాన్మీ మొదలైన ఉన్నతాధికారులు చాలామంది వధించబడ్డారని తెలుస్తున్నది. నిన్ననే ఈ నగరం స్వాధీనమయింది.

కాంగో ప్రధాని లియోనార్డ్ ములాంబా తిరుగుబాటు నాయకులతో చర్చించే నిమిత్తం కిసాంగా నగరానికి విమానంలో వెళ్ళారు.

తిరుగుబాటు జరిగినప్పటికీ కిసాంగానీ నగరం ప్రశాంతంగా వున్నదని రేడియో వార్తలు సూచిస్తున్నాయి.

రాష్ట్ర యువజనకాంగ్రెసు కన్వీనర్ ప్రకటన

హైదరాబాద్, జూలై 24 — ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెసుసంఘం కన్వీనరు శ్రీ పి గోవర్ధనరెడ్డి నేడు చేసిన ఒక ప్రకటనలో తన జర్మనీ పర్యటనను వాయిదా వేసుకున్నందున లనస్థానే వ్యవహరించుటకు జరిపిన కన్వీనరు నియామకం ఉపసంహరించబడిందని తెలియజేశారు.

శ్రీ రెడ్డి తనస్థానే వ్యవహరించుటకు ఇదివరలో శ్రీ ఎం ఏ షుకూర్‌ను నియమించారు.

చతుర్థప్రణాళికపై ప్లానింగ్‌కమిషన్ చర్చ

విదేశసహాయం నాలుగువేలకోట్లు మించదని అంచనా

న్యూఢిల్లీ, జూలై 24 — ప్రధాని ఇందిరాగాంధి అధ్యక్షత ప్లానింగ్ కమిషన్ నేడు సమావేశమై, చతుర్థ ప్రణాళిక పెట్టుబడి పరిమితి గురించి చర్చించింది.

నేటి సమావేశంలో నిర్ణయం ఏదీ జరుగనందున రేపు కూడా ప్లానింగ్ కమిషన్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

రెండు గంటల పాటు ప్లానింగు కమిషన్ సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి శ్రీ శచీంద్రచౌధురికూడా నేటి సమావేశంలో ప్రసంగించారు.

తరువాత కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొనుటకు వీలుగా ప్లానింగ్ కమిషన్ సమావేశం వాయిదా పడింది.

తిరిగి సాయంత్రం 6—30 గంటలకు ప్లానింగ్ కమిషన్ సమావేశం కొనసాగింది.

నేటి చర్చలు అసమగ్రమని సమావేశంలో అందరు ప్రసంగించలేదని ఒకధికార ప్రతినిధి తెలియజేశారు. ప్రణాళిక స్వరూపంపై అభిప్రాయభేదాలు ఉన్నమాట నిజంకాదని అధికార ప్రతినిధి అన్నారు.

చతుర్థ ప్రణాళిక కాలంలో ముందు వూహించినట్లు 4,800 కోట్లుకాక, 4,000 కోట్లవరకు మాత్రమే విదేశ సహాయం లభించగలదని ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడింది.

ప్రభుత్వ రంగానికి 16 వేల కోట్లు, ప్రైవేటు రంగానికి 7,000 నుండి 7,250 కోట్ల వరకు కేటాయించేపక్షంలో ప్రణాళిక పెట్టుబడి 23,000 నుండి 23,250 కోట్లవరకు వుండవచ్చు.

శ్రీ అశోకమెహతా నేటి సమావేశంలో చర్చను ప్రారంభించారు. తరువాత ప్రసంగించిన ప్లానింగ్ కమిషన్ సభ్యులు ప్రణాళికా స్వరూపంపై ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఆర్థికమంత్రి తన ప్రసంగంలో ప్రణాళిక వనరులను గురించి సమీక్షించారు. రేపటి సమావేశంలోకూడా ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు.

నేటి చర్చలలో చతుర్థ ప్రణాళికపై ఎట్టి నిర్ణయం జరుగలేదు. సభ్యులమధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం కూడా రాలేదు.

ప్లానింగ్ కమిషన్ తుది నిర్ణయాలను కేంద్రమంత్రివర్గం పరిశీలిస్తుంది.

చతుర్థ ప్రణాళిక పరిమితిని నిర్ణయించడానికి యిది మూడవ ప్రయత్నం. 1964 నుండి ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి.

శ్రీ సురేంద్రనాథ్ రెడ్డికి పి. హెచ్ డి డిగ్రీ

తిరుపతి, జూలై 24 — శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ వై. సురేంద్రనాథ్ రెడ్డికి పి హెచ్ డి డిగ్రీని ప్రసాదించింది.

వామపక్ష ప్రతిపక్ష పార్టీల కాంగ్రెస్ వ్యతిరేక వ్యూహం

పి.య.స్.పి. తప్ప మిగతా పార్టీల ప్రతినిధుల సమావేశంలో చర్చ

న్యూఢిల్లీ, జూలై 24:— ప్రజా సోషలిస్టుపార్టీ తప్ప మిగతా వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు నేడు రెండుగంటలపాటు సమావేశమై వచ్చే జనరల్ ఎన్నికలలో సమైక్యంగా కాంగ్రెస్‌తో పోటీచేసేవ్యూహంపై చర్చించారు.

జూలై 26వ తేదీన జరిగే సమావేశంలో తుదిరూపం ఇవ్వటానికిగాను ముసాయిదా తీర్మానం రూపొందించడానికి ముగ్గురు సభ్యులతో ఒక సంఘాన్ని ఈ సమావేశంలో నియమించారు.

ఈ సంఘంలో సభ్యులు శ్రీ ఇ. యం.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ మధులిమాయే, [ఎస్. ఎస్. పి.], డాక్టర్ జి. అధికారి [మితవాద కమ్యూనిస్టు]

రూపాయి విలువ తగ్గింపుద్వారా ఉత్పన్నమైన పరిస్థితినిగూర్చి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సమ్మెనుగూర్చి కూడా ఈ సమావేశంలో చర్చించారు.

ఎన్నికల వ్యూహంపై సమావేశంలో పాల్గొన్నవారిమధ్య సర్దుబాట్లు, ఒప్పందాల విషయంలో గల విభేదాలు చాల వరకు తగ్గినట్లు భావించబడుతున్నది. కాంగ్రెసుతో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ పోటీ చేయజాలదనే ప్రజాభిప్రాయాని వారు గ్రహించినట్లు పేర్కొనబడింది.

గత సమావేశంలో పాల్గొనని సంయుక్త సోషలిస్టుపార్టీ నేటి సమావేశంలో పాల్గొన్నది. ఫార్వర్డు బ్లాక్ తొలిసారిగా సమావేశానికి హాజరైంది.

సమావేశానికి అధ్యక్షత వహించిన మహాగుజరాత్ జనతా పరిషత్‌కు చెందిన శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్‌కాక రెండుకమ్యూనిస్టుపార్టీలు, రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ, పెజెంట్స్ అండ్ వర్కర్సుపార్టీ, సోషలిస్టు యూనిటీ సెంటర్, సమాజవాది యువజనసభ, సంయుక్త సోషలిస్టు పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులలో శ్రీ పి.సుందరయ్య, శ్రీ నంబూద్రిపాద్, శ్రీ పి. రాజేశ్వరరావు, డాక్టర్ అధికారి, శ్రీ భూపేశ్‌గుప్త, శ్రీ యం. ఎస్. గోవిందన్ నాయర్, శ్రీ త్రిదిబ్ చౌధురి, శ్రీ చిత్తాబోస్, శ్రీ మధులిమాయే, శ్రీ జితేన్ చక్రవర్తి, శ్రీరామసేవక్‌యాదవ్ వున్నారు.

న్యూఢిల్లీ, జూలై 24:— దళితజాతుల సముద్ధరణకై తన జీవితాన్ని అంకితంచేసిన శ్రీ ధర్మదేవశాస్త్రిమృతికిఅఖిలభారత దళితజాతులసంఘం తీవ్రసంతాపం వ్యక్తంచేసింది.

జంటనగరాలలో రు. 180 లక్షలతో డ్రయినేజి పథకం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24:— హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో 180 లక్షల రూపాయల ఖర్చుతో సమగ్ర డ్రయినేజి పథకాన్ని అమలు జరపాలని మునిసిపల్ కార్పొరేషన్ ఏక పంపిన్న పథకాన్ని ఆమోదించింది.

జీవితభీమా కార్పొరేషన్ నుండి ప్రతిఏటా 20 నుండి 25 లక్షల రూపాయల వరకు ఋణాన్ని సంపాదించడం ద్వారా ఈ పథకానికి అవసరమైన పెట్టుబడిని సేకరించాలని ప్రతిపాదన చేయబడింది.

జీవితభీమా సంస్థ యిచ్చే రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ యివ్వనున్నది.

పాలకొల్లు పంచదార ఫ్యాక్టరీ ఓటరు మహాశయులకు సంయుక్త అభ్యర్థన

సోదర సోదరీ వోటర్లకు నమస్కారములు. ది. 26—7—66 మంగళవారం పాలకొల్లు పంచదార ఫ్యాక్టరీకి పాలకవర్గమును ఎన్నుకొనవలసి యున్నది. పంచదార ఫ్యాక్టరీ ఆవరణలో వోటింగు జరుగును. మెంబర్లు అందరికి వోటింగు హక్కుకలదు. ఎన్నికకావలసిన సీట్లు 9. పోటీ చేయుచున్న అభ్యర్థులు 23.

ఏరియాలోని 4 తాలూకాలలోని ఫ్యాక్టరీ శ్రేయస్సుకోరే పెద్దల సమిష్టికృషికై మా తొమ్మండుగురు సభ్యులను సమీకరించి, సభ్యతపరచి మీముందుంచినారు. మేము ఫ్యాక్టరీఅభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేయగలమని మీకు వాగ్దానము చేయుచున్నాము. మీ అమూల్యమైన వోట్లను బ్యాలటు పేపర్లలో మా పేర్ల కెదురుగా × [×] గుర్తునేసి సంస్థకు సేవచేయు భాగ్యము మాకు కలుగజేయవలసినదిగా ప్రార్థించుచున్నాము.

అభ్యర్థి పేరు	బ్యాలట్ పేపరులో వరుస నెంబరు
కలగ వెంకట సత్యసూర్య కందుప్రసాద్	3
కలిదిండి విజయనరసింహ రాజు	4
కొట్టు వెంకటరత్నం	5
జవ్వాజి లక్ష్మయ్య	11
దాట్ల బలరామరాజు	12
నెక్కంటి వెంకట జనార్దనరావు	14
బొగవల్లి రాయుడు	19
మంతెన వెంకట్రాజు	21
రుద్రరాజు రామలింగరాజు	22

పర్ఫొరేటెడ్ పారిశ్రామిక స్క్రీన్‌లు

ఏ స్టైజులోనైనా, ఏ తొసులో నైనా, ఏ ఆకారంలోనైనా, ఏ మెటల్‌లోనైనా మాకు వ్రాయండి

M. J. మెటల్‌స్క్రీన్ మాన్యుఫాక్చరింగ్ ప్రై లిమిటెడ్

134, మెహాన్ వీధి, బొంబాయి—1. ఫోన్. 255488

కామ్ దివాన్, రేస్ కోర్సు రోడ్డు, బరోడా—ఫోన్ 4261

మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్

[మాన్‌ఫీల్డ్ టైర్ల నిర్మాతలు] కు దిగువ అర్హతలు గల

ప్రొడక్షన్ వర్కర్లు కావాలి:

చదువు: ఎస్. ఎస్. ఎల్. సి. లేక తత్సమానమైన పరీక్ష ప్యాసయి యుండాలి.

ఎత్తు: 5'—6"

బరువు: 120 పౌ. నుండి 130 పౌ. లు

వయస్సు: 18 నుండి 30 సం. లు. పూర్వానుభవం అక్కరలేదు. సెలెక్టు కాబడ్డవారు ఒక సంవత్సరం శిక్షణ పొందెదరు, నెలకు షుమారు రు. 105—ల కనీసపు స్టయిఫెండు ఇవ్వబడుదురు. ఇంకను హెచ్చురాబడి పొందటానికి శిక్షణకాలంలో కూడ ప్రశస్తమైన అవకాశాలు ఉంటాయి.

ఆయుచేసి కవరుమీద "ప్రొడక్షన్‌వర్కరుకు ఉద్యోగం" అని వ్రాయండి. పూర్తి వివరాలతో క్రింద తెల్పిన వారికి వ్రాయండి

ది పర్సనల్ ఆఫీసర్,
మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్,
మద్రాసు—19.

జిల్లా పరిషత్ ఆఫీసు, విశాఖపట్టణం

చిట్ టెండరు నోటీసు

RC. No. 3515/66 DB-20-7-66.

దిగువ షెడ్యూలు అనుబంధంలో తెలిపిన పనులకు ఈ జిల్లాపరిషత్ పి. డబ్ల్యు. డి, రోడ్స్ అండ్ బిల్డింగ్సు రిజిష్టర్డుకంట్రాక్టర్ల నుంచి సీల్డు టెండర్లు 12—8—66 సా 4 గం. వరకు విశాఖపట్టణం జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివు యింజనీరుచే తీసుకోబడి అదే రోజు సా. 4—15 గం కు తెరవబడును.

2. టెండరు షెడ్యూలు 8—8—66 నుంచి 12—8—66 వరకు విశాఖపట్టణం, జిల్లాపరిషత్, ఎగ్జిక్యూటివు యింజనీరు ఆఫీసులో, ఆఫీసు వేళలలో, షెడ్యూలులో 6 వ కాలములో ఒక్కొకపనికి తెలిపిన ఖరీదుచెల్లించి పొందవచ్చును. సదరు సొమ్ము విశాఖపట్టణం జిల్లాపరిషత్ జనరల్ ఫండ్సు జమకు, విశాఖపట్టణం జిల్లాలోని ఏ ట్రెజరీలో గాని సబ్ ట్రెజరీలోగాని, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగాని చెల్లించవలెను. సేల్సుటాక్సు టెండరు షెడ్యూలు ఖరీదులో రూపాయికి 2 పై.ల చొ॥ను "XII—General Sales Tax Andhra Pradesh" హెడ్ క్రింద చెల్లించవలెను. పై రెండు చలానులు టెండరు షెడ్యూలు కొరకు పెట్టుకొను దరఖాస్తుకు జతపరిచి పంపవలెను.

3. పనికి టెండరు దాఖలు చేయునప్పుడు, టెండరుతో దిగువ డాక్యుమెంట్సు జతపరచవలెను.

4 [ఏ] షెడ్యూలులో ఒక్కొకపనికి తెలిపిన ధరావతుసొమ్ము క్రింది విశాఖపట్టణం, జిల్లాపరిషత్ జనరల్ ఫండ్సు అకౌంటు హెడ్ కు చెల్లించిన చలానులు

[బి] 1965—66 సం. కు ఇన్‌కం టాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు

[సి] విశాఖపట్టణంజిల్లా పరిషత్‌లో కంట్రాక్టరుగా రిజిష్టరు చేయించుకున్న ప్రొసీడింగ్సు అటెస్టెడ్‌కాపీ.

డి] ఇటీవలి సాల్వెన్సీ సర్టిఫికెట్టు మరియు టెండరుదారు తాలూకు ఇతర ఏ క్రెడిన్షియల్ అయినా

5. టెండర్లు రేటెడ్ పద్ధతి ప్రాతిపదిక మీద వుండును. కంట్రాక్టు వారం అన్ని పనులకు కే.2. గెలుపొందిన టెండరుదారు అగ్రిమెంటు వ్రాసియిచ్చేటప్పుడు ఎస్టిమేటు మొత్తంలో 2½% దిరిపిలా సెక్యూరిటీ డిపాజిట్టు చేయవలెను.

6. ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ టెండరునుగాని అన్ని టెండర్లుగాని నిరాకరించుటకు విశాఖపట్టణంజిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివు యింజనీరుకు హక్కుకలదు.

7. టెండర్లు పెట్టదలచినవారు ఆవశ్యంగా పేర్కొన్న టెండర్లు ఎట్టి పరిస్థితులలోను పరిశీలించబడవని తెలుసుకోవలెను

8. టెండరు షెడ్యూల్సుకు దరఖాస్తులు పై తెలిపిన తేదీలోపుగ్గ తీసుకోబడును.

1. క్రొత్త వలసలో రక్షిత జల సరఫరా పథకం ఏర్పాటు చేయుట.
3. మమూలు ఖరీదు రు 62,000
4. ధరావతు సొమ్ము రు 1550—
5. డిఫిమిలా సెక్యూరిటీ డిపాజిట్టు రు 1550
6. టెండరు షెడ్యూలు ఖరీదు రు 20—00 రు 0—40
7. స్థలం పలం పనిని చేసిన తేదీనుండిపనిపూర్తి చేయవలసిన కాలము 6 నెలలు.

(Sd) M JAGANNADHA RAO,
Executive Engineer-in-Full Addl Charge. Zilla Parishad.

రాజధాని విశేషాలు:

మంత్రుల రాజీనామా బెదరింపులు

[ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి]

"సారం పర్వణిపర్వణి" అనిమహాభారతాన్ని గురించి అందరూ అంటూవుంటారు. భారతంలో 18 పర్వాలున్నాయి. అందులో ప్రతిపర్వం కూడా ఎంతో రసవత్తరంగా ఒకదాని కొకటి తీసిపోకుండావుంటాయి అని ఆ వాక్యానికర్థం. ఉద్యోగ పర్వంతరువాత, వచ్చే యుద్ధపర్వాలు అయిదు కౌరవ పాండవ సంగ్రామవివరాలను ప్రస్తావిస్తాయి—అంతేగాని ధర్మసూత్రాలను గురించి, రాజనీతినిగురించి ప్రస్తావన ఆ పర్వాలలో అంతగావుండదు. కనుక ఆ పర్వాలను అంతకు ముందుపర్వాలంతరసవత్తరమైనవిగా భావించ నక్కరలేదంటారు కొందరు. కాని, యుద్ధనీతిని గురించి, యుద్ధవ్యూహరచనా విధానాలను గురించి, యుద్ధధర్మాలను గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే—యుద్ధపంచకమునే శోధించాల్సి వుంటుంది. మన రాష్ట్ర కాంగ్రెసురాజకీయాలలోగూడ ఈ వారం ఈ యుద్ధపర్వం ప్రారంభమైంది.

ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు తమ మంత్రివర్గంలో, తిరుగుబాటుదార్లుగా వ్యవహరిస్తున్న నల్గురుమంత్రుల పరిపాలనా శాఖలలో కొన్నిటిని వారి వద్దనుంచి తప్పించటంతో, యుద్ధపంచకంలో మొదటిఘట్టం ప్రారంభమైనదనవచ్చు. ఆ మార్పులవలన ఇంతవరకు ఎంతోముఖ్యులుగా పరిగణింపబడుతున్న మంత్రులు శ్రీ రామచంద్రారెడ్డి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగార్ల స్థాయి తగ్గిపోయింది. మంత్రిపదవులు వారికింకావున్నా అవి నామమాత్రంగా నిలిచివున్నాయి. ఈ పరిపాలనా శాఖలు మారుటకు కారణాలను ముఖ్యమంత్రి వివరిస్తూ—ఆ శాఖలలో జారిపోయిన పరిపాలనా సౌష్ఠవాన్ని పెంపొందించుటకేమార్పుచేయవలసివచ్చిందనివెల్లడించారు. దీన్ని ఆ మంత్రుల పరిపాలనాదక్షతపై విమర్శగానే భావించాలి. కనుక వారు వెంటనే తమపదవులకు రాజీనామా ఇస్తారనికూడా ఇచట చాలమంది భావించారు.

ఈ మార్పులు జరిగిన రెండురోజులలోనే ఆ నల్గురుమంత్రులు రాజీనామా పంపారనే వార్త ఇక్కడివారికి ఆశ్చర్యంకల్గించలేదు కాని ఆ నల్గురుతోపాటు మరి ఇద్దరు కాబినెట్ మంత్రులు, ఇద్దరు స్టేటుమంత్రులు, తమపదవులకు రాజీనామా పత్రాలను ప్రధాన మంత్రికి కాంగ్రెసు అధ్యక్షుడు కామరాజుకు అందచేశారని ప్రకటించినవార్త రాష్ట్రంలోని పత్రికలన్నీ పతాకశీర్షికలతో ప్రకటించినపుడు ఇచటివారికి చాలా ఆశ్చర్యమే కలిగించింది. ఈ రాజీనామాలేగాక, అనేక డజన్లమంది కాంగ్రెస్ శాసనసభ్యులు ముఖ్యమంత్రిపై విశ్వాసాన్ని ప్రకటిస్తూ తంతివార్తలు పంపారనికూడా వెల్లడించారు. ఆ ప్రకటనలను చూస్తే ఇందుమించు కాంగ్రెసు శాసనసభాపార్టీ అంతా ముఖ్యమంత్రిపై తిరుగుబడిందనే అభిప్రాయం రాజధాని నగరంలో చాలమందికి కలిగింది. ఈ రాజీనామాలవిషయం తనకేమీ తెలియదని ముఖ్యమంత్రి చెప్పినపుడు—ఆయనకు ఏమాత్రంతెలియకుండానే ఇంతమంది మంత్రులు ఇలా ప్రవర్తించడం ఎలాజరిగిందా అనిపలువురు చకితులైపోయారు. కాని, ఆటుతరువాత నాల్గురోజుల అనంతరం కాంగ్రెసు అధ్యక్షుడు ఆంధ్రరాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ—మంత్రుల రాజీనామా లేఖలకు అందలేదని స్పష్టంగా ప్రకటించటం జరిగింది. మంత్రుల రాజీనామా వార్తలు అన్నీ కేవలం కల్పితములని దీనితోవెల్లడి అయింది.

ఈ సందర్భంలో, ముఖ్యమంత్రి తమ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తూ క్రొత్త ఢిల్లీలో చేసిన ప్రకటన ఇచటి రాజకీయవర్గాలను విశేషంగా ఆకర్షించింది. మంత్రులలో ఎవరైనా రాజీనామా నీయదలిస్తే—వారు తమ రాజీనామాపత్రాలను నిర్భయంతరంగా తనకు అందచేయవచ్చునని హెచ్చరించారు. పదవిలో వుండవలసినదని వారిని తాత్కాలికంగా కోరనని, వెంటనే రాజీనామా పత్రాలను అంగీకరించి వారినిపదవులనుండి విముక్తులను చేస్తానని గూడ వెల్లడించారు. అదేగాక, వారి రాజీనామాలను అంగీకరించిన వెంటనే, శాసనసభా కాంగ్రెసుపక్షాన్ని సమావేశపరచి, తనపై విశ్వాసంవున్నదీలేనిదీతెలుసుకొనవలసినదని కోరుతానని హామీ ఇచ్చారు పార్టీలో అధికసంఖ్యాకులు విశ్వాసంలేదని ప్రకటిస్తే తాను ముఖ్యమంత్రిపదవికి రాజీనామా ఇచ్చి విరమించుకుంటానని కూడా తెలియజేశారు. ఇది న్యాయమైనపద్ధతి, సంప్రదాయసిద్ధమైనపద్ధతికూడా. కనుక, తిరుగుబాటు మంత్రులుముఖ్యమంత్రి సూచించినపద్ధతి ఎందుకుఅంగీకరించరాదు? కాంగ్రెసుశాసనసభాపక్షపు అభిప్రాయాన్ని తెలుసుకొనుటకు ఇంతకంటె సరియైనపద్ధతి ఏముంటుంది?

కాని ఇచటనున్న ఉభయప్రత్యర్థివర్గాల ఆలోచనలు చూస్తే తిరుగుబాటుమంత్రులిపుడు రాజీనామా లిచ్చేటట్లు కనుపించదు. అదివట్టిబెదరింపుమాత్రమేననుముఖ్యమంత్రి వర్గం అంచనా. తిరుగుబాటు నాయకులు శ్రీ సుబ్బారెడ్డిగారు కూడా—రాజీనామాఇచ్చే అభిప్రాయాన్ని కొంత కాలంవరకు ఆదరణలో పెట్టమని ఇపుడు ఢిల్లీలో వెల్లడించారు. ఈవిధంగా ప్రథమసంఘర్షణ ముఖ్యమంత్రికి విజయవంతంగా ముగిసింది. తిరుగుబాటు వర్గాలు, మెల్లగా సర్దుకొనవలసివచ్చింది. రాబోయే సంఘర్షణఘట్టం — ఎన్నికల ఉపసంహారానికి, 11 వ సభ్యుని ఎన్నుకొనుటకు జరిగే రాష్ట్ర కాంగ్రెస్ సంఘసమావేశంలో వస్తుంది అని శ్రీ సుబ్బారెడ్డిగారు ప్రకటించారు. తనకుగలబలాన్ని ఆ సమావేశంలో రుజువు చేస్తానని శ్రీ సంజీవరెడ్డిగారు శపథంచేశారు. ఉభయవర్గాలు తమ బలాలను ఆ సంఘర్షణకుగాను కేంద్రీకరించుటకు విర్విరామంగా సన్నాహాలు చేస్తున్నాయి.

కాని, ఈసన్నాహాలు మాట ఎలావున్నా—ఆంధ్ర కాంగ్రెస్ సంఘర్షణలు—కేంద్ర కాంగ్రెసు అధినాయకవర్గానికి ఒకగడ్డు సమస్యను తెచ్చిపెట్టాయి. ఈ సంఘర్షణలో కేంద్ర కాబినెట్ మంత్రులు ఇద్దరూ, ఒక స్టేటుమంత్రి ఇరుకున పడినట్లుంది ... మంత్రివర్గంతో కలతలు లేవదీస్తూ బహిరంగంగా రాష్ట్రంలోకాంగ్రెస్‌అధిష్ఠానవర్గం మీద తిరుగుబాటుప్రచారం చేస్తున్నారు. ఇలా వారిని వ్యవహరించనియ్యటం, కేంద్ర ప్రభుత్వ నీతికిగాని, కేంద్రమంత్రివర్గ ప్రతిష్ఠకుగాని, కాంగ్రెసు అధిష్ఠానవర్గ ప్రతిష్ఠకుగాని ఎంతవరకు అనుగుణంగా వుందో ఎంతవరకుసబబైన పద్ధతియో తేల్చవలసినదని ముఖ్యమంత్రి ప్రధాని ఇందిరాగాంధిని, కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్‌ను సూటిగా ప్రశ్నించారు. కాని కేంద్రకాంగ్రెస్ మంత్రులీవిధంగాలయ రాష్ట్రాలలోతమనాయకత్వం పటిష్ఠం చేసుకొనుటకు —రాష్ట్ర మంత్రివర్గంతోను, రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్షాలతోను కలతలుపెట్టి తిరుగుబాటు చేయించి అచటనున్న ముఖ్యమంత్రులను పడగొట్టుటకు ప్రయత్నించటం ఇదియేమీ క్రొత్తగాదు. నెహ్రూజీ ప్రధానిగా వున్నప్పుడు కూడా ఇట్టి సంఘటనలు చాలా జరిగాయి. గుజరాత్‌లో నాటి ముఖ్యమంత్రి జీవరాజ్ మెహతా ప్రభుత్వాన్నికూలద్రోయుటకు అప్పటి కేంద్రమంత్రి మొరార్జీదేశాయ్ చేసిన చర్యలు ఇంకా మరచిపోవడానికి వీలులేదు. ఆనాడు మొరార్జీదేశాయ్, తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ముఖ్యమంత్రి తన చెప్పుచేతలలో మెలగలేదని ఆతని తొలగించుటకు చతుర్విధోపాయాలను ప్రయోగించి, చివరకు జీవరాజ్ మెహతాను తొలగించునట్లు చేశారు. ప్రధాని నెహ్రూ ఆచర్యలను చూచి ఎంతయోబాధపడి విచారమును వెల్లడించారేగాని, నివారించలేకపోయారు. ఒరిస్సా, మహారాష్ట్ర, యు. పి. బీహారు, బెంగాలు రాష్ట్రాలలో గూడా ఇట్టి సంఘటనలే జరిగాయి. కాంగ్రెసులో పెరుగుపెరిగిపోతున్న ముఠాతత్వాలకు అసలుకారణం ఈసంఘటనలలోనే వున్నదేమో నని చాలామంది భావిస్తున్నారు. అందుచేత మంత్రులకు క్రమశిక్షణను నిర్ణయించి అమలు జరిపితేతప్ప ఈ తిరుగుబాటులు, ముఠాలు కేంద్రందంతోనికి గూడా వ్యాపించి కేంద్రమంత్రివర్గాన్ని, కాంగ్రెసు అధినాయకవర్గాన్ని గూడ శిధిలం చేయవచ్చు.

ధరల పెరుగుదల

రూపాయి మారకం విలువ తగ్గింపబడిన నాటినుండి నిత్య జీవితావసరవస్తువుల ధరలు మరింత విపరీతంగా పెరిగిపోతూండటం రాజధానీనగరంలో మరింత కలవరంకలిగిస్తున్నది. జంటనగరాలలో ఇపుడు రేషనింగువున్నది. కనుక బియ్యం, గోధుమలు వంటి తిండి గింజల ధరలలో ఈపెరుగుదల జంటనగరాలలోమాత్రం స్వల్పమనుట నిజమే, కాని నగర పరిసర ప్రాంతాలలో రేషనింగు లేదు. కనుక అచటి ప్రజలు బహిరంగంగా వర్తకుల వద్దనే కొనుక్కోవలసి వస్తున్నది. బహిరంగపు దుకాణాలలో వర్తకులకు ధరల కంట్రోలు లేదు. వారి ఇష్టము వచ్చిన ధరకు విక్రయిస్తారు. అధరలువిచ్చి కొనటంతప్ప, ప్రజలకు గత్యంతరమేమి కన్పించుటలేదు. తిండి గింజలుకాక నూనె, చింతపండు, మిర్చి కూరగాయలు మొదలగు నిత్యావసర వస్తువులు ఏర్పడ్డాయి. వాని ధరలకు కంట్రోలు అనునది అసలేలేదు. ఈనిధరలు గత రెండు నెలలలోనే నాటికి 25—35 వంతుల వరకూ హెచ్చిపోయాయి. ఈధరలను అదుపులోనికి తెచ్చుటకు అవసరమగు చర్యలు తీసుకొనెదమని, మంత్రులు అధికారులు ప్రకటనలు మాత్రం చేస్తున్నారు కాని, క్రియలో సూత్రం ఇంతవరకేమీ నిర్వించటంలేదు. జీవితావసర వస్తువులు ప్రజల కందుబాటుచేయుటకు హైదరాబాదులోను, విజయవాడలోను "డిపార్టుమెంటల్ స్టోర్స్" ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి కొన్నివారాలైనది. కాని ఇంతవరకు ఇచట అట్టి స్టోర్స్‌ను నెలకొల్పుటకు ఎట్టి ఏర్పాటులు కనుపించవు. వస్తువుల ధరలను, ప్రతిదుకాణదారు బోర్డు మీద వ్రాసి దుకాణంవద్ద ప్రదర్శింపవలెనని ప్రభుత్వం ఉత్తర్వు చేసింది. కాని అట్టి బోర్డులే దుకాణంవద్దను కనుపించవు. కనుపించినా —కంట్రోలు ధరలకు అదుకాణంలో సరుకులు లభించవు.

దుకాణాలమాట అటుంచినా రాజధాని నగరంలో హోటళ్ళు, కాఫీ హోటళ్ళు సంగతి మరింత దారుణంగా వుంటున్నది. పట్టణవాస్తవ్యులలో చాలాభాగం కార్మికులు, ఉద్యోగులు. వీరికి కాఫీహోటళ్ళకు వెళ్ళకుండా గడవదు. ఇచటి హోటళ్ళు గత రెండు నెలలో రేటులను నూటికి 30 వంతులు పెంచారు. పెద్ద పేరుమోసిన హోటళ్ళలో ఈపెరుగుదల మరింత ఎక్కువ. వారికేవిధమైన కంట్రోలు లేదు. హోటలు యజమానులను ప్రశ్నించే అధికారంకూడా ఎవరికీలేదు. దీనివల్ల, హోటలు తిండిపై ఆధారపడవలసిన అశేష సంఖ్యాకులైన నగర ప్రజానీకపు స్థితి దుర్భరంగా తయారైనది. ఈధరలను అరికట్టడంలో ప్రభుత్వం చేయగలిగిందికూడా ఎక్కువ లేకపోవచ్చు. కాని రాష్ట్రంలో ముఖ్యమైన ప్రతి ప్రాంతంలోనూ ఫలహార శాలలను ప్రభుత్వాధ్వర్యంక్రిందగాని, ఆదరణక్రిందగాని నెలకొల్పవచ్చు. సరసమైన ధరలకు వారికి కావలసిన ముడిసరుకులను ఈభోజన ఫలహార శాలలకు అందచేస్తే—వారుకూడా సరసమైన రేటులకు తినుబండారములను ప్రజలకు విక్రయింపగలుగుతారు. ఇట్టి పద్ధతి ప్రధానమైన పట్టణాలలో — గత మహా సంగ్రామకాలంలో ప్రభుత్వం అనుసరించింది. ఆపద్ధతి అపుడు— గణనీయంగా ఫలవంతమైనది. ప్రభుత్వం ఇపుడుగూడ అట్టిపద్ధతి నెందుకు అనుసరించి ప్రయత్నింపరాదు హోటళ్ళలో పదార్థములరేటులకు గరిష్ఠపరిమితులు నెందుకు నిర్ణయింపరాదు. హోటళ్ళకు కావలసిన బియ్యం గోధుమపిండి, పంచదార మొదలగు సరుకులను ఇప్పటికే ప్రభుత్వం కంట్రోలు రేటుకు సప్లయిచేస్తున్నది. ఆట్టిస్థితిలో హోటళ్ళలో సరసమైన రేట్లను నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం లేదనడానికి వీలులేదు.

కామన్వెల్తు నుంచి తప్పుకొనడానికి జాంబియా యత్నం

ప్రెసిడెంట్ కెన్నెత్ కువాండా హెచ్చరిక

లుసాకా, జూలై 24:— రొడీషియా సమస్యపై బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్‌విల్సన్ అనుసరిస్తున్న వైఖరిపట్ల ఆక్షేపణగా — జాంబియా బహుశా కామన్వెల్తునుంచి వైదొలగే పథకాన్ని అమలు జరుపుతున్నదని ప్రెసిడెంట్ కెన్నెత్ కువాండా నిన్న అన్నారు.

జాంబియా కొన్ని కామన్వెల్తు కార్యకలాపాలలోమాత్రమే పాల్గొనగలదని అన్నిటిలోనూ పాల్గొనబోదని ఆయన అన్నారు.

కామన్వెల్తునుంచిపూర్తిగా విడిపోవడమన్నది లండన్‌లో సెప్టెంబరు మాసాన కామన్వెల్తు నాయకులుసమావేశమైనపుడు నిర్ణయంతీసుకొనబడగలదని ప్రెసిడెంట్ కువాండాఅన్నారు. ఇది రొడీషియా విషయంలో శ్రీ విల్సన్ తీసుకోదగు చర్యలపై ఆధారపడి వుంటుందన్నారు.

పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ రొడీషియా సమస్యపై శ్రీ విల్సన్‌దే బాధ్యత అని, ఏనిర్ణయాన్ని అయినా చేసేది ఆయనే కనుక ఆ బాధ్యతను ఆయనే వహించాలని ప్రెసిడెంట్ కువాండా అన్నారు.

సూర్యసిద్ధాంతానుసారం హిందూ పంచాంగం ప్రమాణీకరణం

న్యూఢిల్లీ, జూలై 24:— హిందూ పంచాంగాన్ని ప్రమాణబద్ధంచేయడానికి ఆయా మార్గాలనుగురించి, ఢిల్లీలో సమావేశమైన జ్యోతిషపండితులు నిన్నచర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఢిల్లీలోని ప్రముఖజ్యోతిష్కులు, ఇతరప్రాంతాలనుంచి వచ్చినవారు హాజరైనారు.

అఖిలభారతీయ జ్యోతిష సమ్మేళన్ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశం మూడురోజులపాటు జరుగుతుంది. ఇటువంటి సమావేశం జరగడం ఇదేమొదలు. పంచాంగాన్ని ప్రమాణబద్ధంచేయడమే ఈ సమావేశ ప్రధానాశయం.

ఆధునికపరిశోధనలదృష్ట్యా వాంఛనీయమైన మార్పులనుచేస్తూ సూర్య సిద్ధాంతాన్ని గణితానికి సంబంధించినంతవరకు, పాటించడానికి అధికసంఖ్యాకపండితులు సుముఖంగా ఉండేదోరణి కనుపిస్తున్నది.

నిన్నటివరకు సమావేశం రెండుతీర్మానాలను ఆమోదించింది. ఢిల్లీలో జ్యోతిష విషయాలసంస్థను నెలకొల్పాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ నిర్వహణ సందర్భంగా జ్యోతిష్కుల సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలనీ సమావేశం తీర్మానించింది.

శ్రీ పరాభవనామ సంవత్సర
అధికశ్రావణ శుద్ధ అష్టమి
1966 జూలై 25 సోమవారం
శుద్ధఅష్టమి ప. 11—45 వరకు
స్వాతి రా. 9—35 వరకు
వర్జ్యం:రా.3.—11మొదలు4—47 వరకు

చైనా వ్యతిరేక చర్యలకు తీవ్ర ప్రతీకారం తప్పదట

—జకార్తాకు పెకింగ్ హెచ్చరిక

పెకింగ్, జూలై 24 :— పశ్చిమ జావాలో చైనీస్ సంస్థలపై నిషేధం విధించడం పట్ల ఇండొనేసియా ప్రభుత్వానికి చైనా తీవ్ర అధిక్షేపణ తెలియజేసినట్లు చైనా వార్తాసంస్థ నేడు వెల్లడించింది.

జకార్తాలోని చైనా రాయబారి కార్యాలయం ఈ అధిక్షేపణ పత్రాన్ని అందజేస్తూ, పశ్చిమ జావాలోని బాండుంగ్‌లో తైవాన్ ప్రభుత్వం ఆధ్వర్యం క్రింద —"విదేశాలలోని చైనా జాతీయుల సహాయ సంఘం" అన్న పేరుతో ఒక నూతన సంస్థ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సమయంలోనే ఈ సంస్థలను నిషేధించడం జరిగిందని ఆరోపించింది.

కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ చర్యలన్నిటికీ ఫలితం అనుభవించక తప్పదని కమ్యూనిస్టు చైనా ఈ లేఖలో ఇండొనేసియా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది కూడా.

అధిక్షేపణ పత్రంలో ఈవిధంగా పేర్కొనబడింది:

"చైనాకు వ్యతిరేకంగా ఇంతవరకుమీరు, ఇప్పుడు సాగిస్తున్న చర్యలన్నిటికీ ఏదో ఒక రోజున మీరు పూర్తి మూల్యాన్ని చెల్లించక తప్పదు. విదేశాలలో చైనీస్ జాతీయులను అణచివేయడానికై జంగ్‌కైషేక్ ముఠాను వినియోగించు కొనడానికి మీరు సాగిస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ నెగ్గజాలవు"

హేగ్ న్యాయస్థానానికి కొత్త జడ్జీలు

ఇజ్వెస్తియా సూచన

మాస్కో, జూలై 24:— హేగ్‌లోని ప్రపంచ న్యాయస్థానానికి ఇంకా ఎక్కువ మంది ఆఫ్రికన్, ఆసియన్, కమ్యూనిస్టు న్యాయమూర్తులను ఎన్నుకోవాలని సోవియట్ ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' నిన్నరాత్రి సూచించింది.

నైరుతి ఆఫ్రికాపై దక్షిణాఫ్రికా పాలన విషయంలో తానేమీ తీర్పు ఇవ్వలేనంటూ ప్రపంచన్యాయస్థానంక్రిందటివారంచేసినవిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు మాత్రమే వున్నారనీ, ఇది ఆధునిక ప్రపంచ పరిస్థితిలో అధికారం పంపిణీకి అనుగుణంగా లేదని, కాగా వచ్చే ఫిబ్రవరినాటికి మరి ఐదుగురు కొత్త న్యాయమూర్తులను ఎన్నుకోవాలనీ, వీరు ఆఫ్రికా, ఆసియా, కమ్యూనిస్టు రాజ్యాలకు చెందినవారై వుండాలనీ 'ఇజ్వెస్తియా' అన్నది.

వాల్కాట్ డాంజీలపై కేసు విచారణ

జూలై 26 వ తేదీకి వాయిదా

మద్రాసు, జూలై 24 :— జైలునుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడనే ఆరోపణపై ప్రెసిడెన్సీ మాజిస్ట్రేట్ కోర్టులో నిన్న విచారణ చెయ్యబడిన అమెరికన్ పౌరుడు డేనియల్ వాల్కాట్ తాను మద్రాసు సెంట్రల్ జైలు జైలరును, జైలు డాక్టర్లను, తన సహచరుడు జీన్ క్లాడ్ డాంజీని సాక్షులుగా పరీక్ష చెయ్యగోరుతున్నానని అన్నాడు.

జూన్ 24 వ తేదీని మద్రాసు సెంట్రల్ జైలును చూడ్డానికి వచ్చిన ఒకరు, వాల్కాట్ డాంజీల పలాయనాన్ని వారించడంతో తోడ్పడిన ఒక వార్డరు నిన్న ప్రాసిక్యూషన్ సాక్షులుగా విచారణ చెయ్యబడ్డారు.

మొదటి సాక్షి తాను వాల్కాట్ డాంజీ లిరువురు జైలు బయటిగోడమీద నిలబడి వుండగా చూశానని, తాను, అక్కడ గుమిగూడిన మరి కొందరు క్రింద నిలబడి రాళ్ళు రువ్వగా "నేను క్రిందకు దూకను. రాళ్ళు విసరకండి" అన్నాడనీ, ఆ తర్వాత ఇద్దరు వార్డర్లు వారిని క్రిందికి తీసుకు వచ్చారనీ చెప్పాడు.

వాల్కాట్ చేసిన క్రాస్‌పరీక్షలో "నేను క్రిందకు దిగడానికి సాయం చెయ్యండి" అని వాల్కాట్ వార్డర్లను కోరడం తాను వినలేదన్నారు.

వార్డరు సాక్ష్యమిస్తూ, ముద్దాయిలు గోడనుంచి క్రిందకు దూకితే పారిపోయే వీలుండేదని, తాను, మరో ఇద్దరు వార్డరులు నిందితులని ఆదిమి పట్టుకొనగా అతడు ఆ పట్టును విడిపించుకోవడానికి పెనుగులాడాడని చెప్పాడు.

వాల్కాట్ క్రాస్ పరీక్ష చెయ్యగా అతడు ప్రతిఘటించలేదన్న సూచన నిజంకాదన్నాడు.

సాక్షి ఆదుర్దాగా చెబుతున్నందున తాను పరీక్ష చెయ్యదలచుకోలేదని వాల్కాట్ అన్నాడు.

ప్రాసిక్యూషన్ తరఫున ఇంకా ఇద్దరు సాక్షులను పరీక్షించవలసివున్నదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

కేసు విచారణ జూలై 26 వ తేదీకి వాయిదా వేయబడింది.

డాంజీ తరఫున వాదించడానికి నియుక్తులైన న్యాయవాదులు ఇంకాతాము అన్నిపత్రాలు పరిశీలించవలసి వున్నట్లు చెప్పినందున ఆయన కేసు విచారణ 25 వ తేదీకి వాయిదా పడింది.

విజయవాడలో మంత్రి శ్రీ రాఘవులు సన్మాన సభ

[ఆంధ్రప్రభప్రతినిధి]

విజయవాడ, జూలై 24:— రాష్ట్ర పి. డబ్ల్యు. శాఖ, సాంఘికసంక్షేమశాఖమంత్రి శ్రీ టి. వి. రాఘవుల గౌరవార్థం ఆంధ్ర హరిజన, క్రైస్తవ సంఘంతరఫున నేటి ఉదయం శ్రీకాకరపర్తి భావనారాయణ హాలులో సన్మానం జరిగింది.

శ్రీయుతులు వి. శామ్యూల్, —యస్. నిరీక్షణరావు, మహమ్మద్ యాసిన్ ప్రభృతులు మంత్రికి స్వాగతంచెప్పారు.

అల్పాహారవిందు అనంతరం జరిగిన సభకు శాసనసభ్యుడు శ్రీ పేటబాపయ్య అధ్యక్షత వహించారు.

శాసనమండలిసభ్యుడు శ్రీ అప్పికట్ల జోసెఫ్ ప్రథమంలో మాట్లాడుతూ రు. 85 కోట్లు కేటాయించబడి, 5,500 ల మంది ఇంజనీర్లు పనిచేసేపబ్లిక్‌వర్క్సుశాఖను శ్రీరాఘవులుగారు అతిసమర్థతతో నిర్వహిస్తున్నారని, వారికి హరిజన క్రైస్తవుల అండదండలు కలవని అన్నారు. కృష్ణాజిల్లాలో అధిక సంఖ్యాకులైన ఎం. ఎల్. ఏ. లు ఎం. ఎల్. సి. లు మహానాయకులైన శ్రీ బ్రహ్మానందరెడ్డిగారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లుగా కూడా శ్రీ జోసెఫ్ తెలియజేశారు.

శ్రీ పేటబాపయ్య ప్రసంగిస్తూ శాసనసభలో మంచి అనుభవంగల శ్రీ రాఘవులుగార్కి ఏనాడో మంత్రిపదవి రావలసినదనీ ఆయన నీతి నిజాయితీలు గలనిరాడంబర వ్యక్తి అనీ, ప్రజల కష్టసుఖాలు తెలిసినవాడనీ అన్నారు.

పట్టణ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ వై. వి. రాఘవరావునాయుడు ప్రసంగిస్తూ విజయవాడ పురపాలకసంఘం వ్యవహారాలను వివరించి ప్రభుత్వం వెంటనే చర్యతీసుకోవాలని అన్నారు.

శ్రీ జి. సూర్యనారాయణరాజు విజయవాడలోని 'ప్లాజా' శాఖరోడ్డు దుస్థితిని మెరుగుపరచాలని కోరారు.

శ్రీయుతులు కస్తూరి సీతారామయ్య, సాహారావు, ఎస్. శివరామకృష్ణయ్య, పి. శామ్యూల్, ప్రభృతులు పలువురు ప్రసంగించారు. శ్రీ గజ్జలంజానాథాన్ మాట్లాడుతూ మంత్రిగారు ఈవూరువచ్చినప్రతిసారీ వీధివారి పేటలను దర్శించాలని విజ్ఞప్తిచేశారు.

శ్రీ రాఘవులు ప్రసంగిస్తూ ప్రజాస్వామికపద్ధతి సక్రమంగా నిర్వహింపబడటానికి ప్రతివారూ సహాయంచేయాలనీ సహకరించాలనీ కోరారు. లేకపోతే నియంతృత్వం రాగలప్రమాదం వున్నదని అన్నారు. ప్రజాస్వామిక విధానం రామాయణ కాలంనుంచీ భారతదేశంలో వున్నదని ఆయన వివరించారు. రాజకీయ అధికారం అన్యోన్యామోహం, మత్తు పదార్థాలు అన్నింటికన్నా 'చెడుద' అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి అవగానే పనులు అన్నీ మంత్రం ద్వారా చేసేయగలరని అనుకోవడంతగదనీ మంత్రి "పైసలువేస్తే ప్లాట్‌ఫారంటిక్కెట్టు ఇచ్చే" యంత్రంవంటివాడుకాడనీ, ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలందరి బాధ్యతలూ విశాలహృదయంతో పరిశీలించి పరిష్కరించాలనీ, సంకుచితతత్వానికి, స్వార్థత్వానికీ తావులేదని పబ్లిక్‌వర్క్సుమంత్రి వివరించారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రశ్రేయస్సుకు, బీదప్రజల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు.

హరిజన, క్రైస్తవులు ఏసుక్రీస్తు జీవితం బోధలు ఆదర్శంగా పెట్టుకోవాలని కోరారు. తనకుజరిపిన సన్మానానికి కృతజ్ఞత తెలిపారు. హాస్టళ్ళను సక్రమంగా నిర్వహించాలని అన్నారు

శ్రీ జోసెఫ్ అభివందనలు తెలిపారు.

విజయవాడలో:

ప్రాజెక్టు పాలసప్లయి తీరు...

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

విజయవాడ, జూలై 22:— చుక్కతో పోయినా చుక్కతో వచ్చేది కాదు. విజయవాడ పాలసప్లయికి సంబంధించినంతవరకు యిది చాలా నిజం.

విజయవాడలో మొత్తం 15 పాలసప్లయి కేంద్రాలున్నవి. పంచలాది పాలకార్డుదారులు తెల్లవారకడ 5 గంటలకే అక్కడకువెళ్ళి వరుసగా బారులుతీరి నిలబడతారు. మూడు గంటలకే వెళ్ళేవారుసైతం లేకపోలేదు. 6 గంటలకు ముందువచ్చినవారంతా తమ కోటా పాలను సగంగానో, మొత్తంగానో తీసుకుని యిళ్ళకు పోతావుంటారు.

పాలసప్లయి ప్రాజెక్టు సంపాదించిన ప్రజాదరణకు యీ 'క్యూలే' ప్రత్యక్ష నిదర్శనం. పాలవాడకందారుల క్రమశిక్షణకు సైతం యీ క్యూలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. అంతేకాదు, విజయవాడ పౌరులు అనుభవించుచున్న పాలకొరతకుకూడా యీ 'క్యూ'లను దృష్టాంతంగా చూపించవచ్చును. రోజువారీ పాలకోసంగొలజనం మామూలుగా పాలను అమ్మేవారివద్దకు వెళ్ళకుండా చేయడానికి యీప్రాజెక్టు మొదట్లో పెద్ద ఆట్టహాసం, ఆర్భాటం చేసింది. కాని నేటి పరిస్థితి వేరు. వచ్చినవారికి కావలసిన పాలను అందజేసేసత్తా కనుపించదు. పాలసప్లయి కేంద్రానికి ఎదురుగా 'పాలు ఎక్కువగా త్రాగండి' అని ఒక బల్ల కట్టారు. 'ఒక పౌనుపాలు అరపౌను కోళ్ళకు, చేపలకు గాని లేక అయిదు నారింజపళ్ళకు, కోడిగుడ్లకు గానిసమం'—అని చిత్రంగా ప్రకటించారు. పాల పోషకత పాటవాన్నిగురించి జనానికి క్రొత్తగా యీనాడు నేర్పవలసిం దేమీ లేదు.

పాలకొరత

వేసవికాలంలో పాలకొరత అసాధారణం కాదు. అడిగితే అడిగినవారికల్లా కార్డులు ఇవ్వడం వల్ల కొనుగోలుదారులసంఖ్య నాలుగింతలైనది. కొనుగోలుదారుల కోటాను తగ్గించడం తప్పనిసరి. అయితే యీ కోతను అమలు చేయుటంలోనే అసలు చిక్కంతా వచ్చిపడింది. మొదట్లో యీకోతను ఎలా అమలుచేయాలి అనే నిర్ణయాధికారాన్ని పాలుఅమ్మేవారికే వదలినట్లు కనుపిస్తున్నది.

మధ్యాహ్నవేళల్లో యీ పంపకంలో పక్షపాతం కనపడుతున్నదని ఆక్షేపణ బయలుదేరింది. దానిమీద అరలీటరుకంటె ఎక్కువపాలు కొనుగోలుచేసేవారందరికీ కోటాలోనైన 25 శాతం కోత విధించబడింది. ఆ 25 శాతాన్ని 50 శాతానికి పెంచారు, తర్వాత యిప్పుడు చాలా ఇబ్బందిగా అమలుజరుగుతున్నది.

నాలామంది అరలీటరు లేక అంతకుతక్కువే కొంటారుకనుక వారికి ఇబ్బంది ఉండదు. లీటరుపైగా తీసుకునేవారు విడిగా డబ్బు పెట్టి కొనుక్కోగలరు కనుక వారికి అసలే ఇబ్బంది లేదు. పాలకోత తగ్గింపు నిర్ణయానికి ముందుగానే కొంత ప్రచారం ఇచ్చి ఉంటే యీ కుమ్ములాటలు, తోపులాటలు జరిగి ఉండేవి కావు.

వెనుకవచ్చినవారు ముందుగా పాలుపోయించుకోవడం పరమతమాషా. ఇది అక్కడ గంటల తరబడి క్యూలో నిలుచున్నవారికి ఒంటగింపుగా ఉండడం సహజం. కాని పాలు అమ్మేవారి యిబ్బందులు పాలు అమ్మేవారివి.

రవాణాశాఖోద్యోగిని కాసేపు ఆగి పాలకు రమ్మని వారు చెప్పలేరు—ప్రాజెక్టువారి క్షీర వాహక శకటాలు రోడ్డుకు అడ్డంగా అక్కడనే ఉంటవికదా? ఆయనను కాదనడం ఎలా? బ్యాంకు ఉద్యోగులను కాదనడం ఎలా? వారికే వారికి తెల్లారితేస్తే లక్ష లావాదేవీలు. ఇక పత్రికలవాళ్ళమాట చెప్పనే అక్కరలేదు. ఇకపోతే పాలప్రాజెక్టు సిబ్బంది జనం వారి సన్నిహిత బంధుమిత్రులు. వారికి ముందు పాలివ్వకపోతే ఎలా? "మీరే నాపరిస్థితిలో ఉంటే ఏంచేస్తారో చెప్పండి?" అని ఒక ప్రాజెక్టు పాలు అమ్మే ఆయన అడిగాడు.

అయితే వాడకందారులంతా మడికట్టుకు కూచున్నారనడానికి అంతకన్నా వీలులేదు. కార్డు మీది కోటా అంకెను మార్చే ప్రబుద్ధులు కొందరు. ఇక్కడ పాలుకొనుక్కుని వాటితో నీళ్ళుకలిపి అమ్ముకునే బుద్ధిమంతులు మరి కొందరు. ఒకేకార్డుమీద రెండుసార్లు పాలు తీసుకోవడానికి ప్రయత్నించే పెద్దలు మరి కొందరు.

అయితే యిదంతా కొరతరోజుల పరిస్థితి. కొద్దిరోజులలో పరిస్థితి చక్కబడగలదనీ, ఎవరికి ఎన్నిపాలు కావలిస్తే వారు అన్నిపాలు కొనుక్కోవచ్చునని భావించబడుతున్నది.

పాల ఉత్పత్తిదారులు, పాలకు ధరను పెంచవలసిందిగా యిటీవల ఒక ఆందోళన ప్రారంభించారు. ఉత్పత్తిదారులకు నిజంగా నష్టం వస్తున్నట్లయితే లీటరు ధరను 1—25కు పెంచడానికి ప్రభుత్వానికి అభ్యంతరంలేదని తోగడ యీశాఖను నిర్వహిస్తున్న మంత్రిగారు అన్నారు. ఉత్పత్తిదారులనుండి పాలు సగటున లీటరు 75 పైసలకు కొనబడుతున్నది.

పాడిగొడ్లను మేపడం కష్టతరమౌతున్నదని అని ఉత్పత్తిదారులు వాదించడంలో సబబులేకపోలేదు. ప్రభుత్వం పాలధరను పెంచదలిస్తే వాడకందారులను మరచిపోకూడదు. సరసమైన ధరకు పంచిపాలు దొరుకుతున్నవిగనుకనే జనం యింతగా ఈ పాలకు విరగబడుతున్నారు. ప్రజలకు అమ్మే పాలధరను పెంచిన పక్షంలో సప్లయిదారులు తమ కిచ్చే రేటునుకూడా పెంచమనడం తథ్యం. ఇదొక విషవలయం. ప్రభుత్వం యిందులో చిక్కుకుంటే నష్టపడేది వాడకందారులుమాత్రమే.



మద్రాసులో సూపర్ బజార్ ఏర్పాటు

మద్రాసు, జూలై 24:— ఢిల్లీలో ఏర్పాటుచేసిన పద్ధతిలోనే, మద్రాసు నగరంలో త్వరలో ఒక సూపర్ బజార్ నెలకొల్పబడగలదని ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు చెప్పారు.

జిల్లా, తాలూకా, బ్లాక్ స్థాయిలలో పెద్ద పెద్ద సహకార విక్రయశాలలను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని కూడ ఆయన అన్నారు.

మాస్కో చలికి వెరవని శ్రీ కామరాజ్

మాస్కో, జూలై 24:— సోవియట్ ప్రధాని కోసిగిన్‌ను శ్రీ కామరాజ్ కలుసుకొన్నప్పుడుకూడా ఆయన మామూలు ఖద్దరు పంచె, చొక్కాను ధరించారు.

శ్రీ కామరాజ్‌నుద్దేశించి 'మాస్కోలో మీకు చలివేయడంలేదా' అని కోసిగిన్ ప్రశ్నించగా, "ఇక్కడ చలిలేదు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానమిచ్చారు. తరువాత ఇరువురిమధ్య స్నేహపూర్వక వాతావరణంతో సంభాషణలు జరిగాయి.

శ్రీ కామరాజ్ నేటి మధ్యాహ్నం తజిక్‌స్తాన్ రాజధాని దూషాన్‌బేకు బయలుదేరి వెళ్ళారు.

అంతర్జాతీయ సహకారంపై నెహ్రూ అభిప్రాయాలు

న్యూఢిల్లీ, జూలై 24 :— అంతర్జాతీయ సహకార విశిష్టతపై నెహ్రూ ప్రసంగాలు, రచనలతో కూడిన గ్రంథాన్ని భారత ప్రభుత్వ ప్రచురణ డివిజన్ ప్రచురించినది.

1927 వ సంవత్సరం నుండి 1962 వ సంవత్సరం మధ్య నెహ్రూ చేసిన ప్రసంగాలు, రచనలనుంచి, అంతర్జాతీయ సహకార విశిష్టతపై నెహ్రూ ప్రకటించిన అభిప్రాయాలను సేకరించి, వాటిని ఈ గ్రంథరూపంలో ప్రచురించడం జరిగింది.

గ్రహబలం

26—7—66 మంగళవారం

ఉత్తరదిశ ప్రయాణాలు పనికిరావు.

ఉదయం: వ్యాపారసంబంధమైన పనులకు ప్రయత్నాలకు బంధు మిత్రులతో సహాలోచనలకు సహాయమపేక్షించుటకు మంచిది. సాయంత్రం స్థిరరాశి సంబంధించిన వ్యవహారాలకు అనుకూలం. అధికారుసందర్శనాలు అనుకూలించవు.

మేషం: అన్నివిధాలా అనుకూలం. లాభదాయకమైన ప్రయాణం. సమయంలో మంచి స్నేహం సహాయం, వ్యాపార వ్యవహారాలలో జయం లాభం సమకూరుతవి.

వృషభం: ప్రయత్నం మానవద్దు. ఆరంభంలో కొన్ని వ్యతిరేకలక్షణాలు కనుపించినా చివరకు ఫలితంబాగుంటుంది. సమయంలో మాట సహాయం ధనసహాయంకూడా లభించి కార్యరంగంలో జయము లాభము సమకూరుతవి.

మిథునం: అందని ఆశలు కల్పించుకొని శ్రమ పడటంకన్న అందుబాటులో వున్నవి చక్కబెట్టుకొనటం మంచిది. వృత్తి మార్గాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం, ధనలాభం సమకూరుతవి.

కర్కాటకం: వ్యాపార వ్యవహారాల్లో అంతగా అనుకూలించే దినంకాదు. వృథాకలహాలు ఖర్చులు సంభవిస్తవి. గృహసంబంధమైన సాధకబాధకాలు కూడా ఏదోరూపంలో కొంత అశాంతికి కారణ మవుతవి. ఇబ్బందులంటూ ఉండవు.

సింహం: సంకల్పించినపనులు ప్రయత్నాలు సుముఖంగా నెరవేరుతవి. కోరినచోట వలసిన సాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలందునూ ప్రయోజనం కనుపిస్తుంది.

కన్య: తొందరపనికిరాదు. ముఖ్యవిషయాలలో మీనిర్ణయాలను రేపటి దివావికి వాయిదా వేసుకొనండి. వ్యాపారవ్యవహారాల్లో తోటివారివల్ల మనశ్శాంతి లోపిస్తుంది. అంతర్వర్గాలతో అనవసరమైన వాదాలు వస్తవి. నిబ్బరం అవసరం.

తుల: వృత్తి వ్యాపారసంబంధమైన పనులలో కొత్త ఆలోచన మిత్రసహాయం సౌలభ్య ధనలాభములు సమకూరుతవి. సాత్వికతో వృత్తిలో, సంఘములో, గౌరవము పెరుగుట లభిస్తవి.

వృశ్చికం: కాలంకలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తుంది. ధనసంబంధమైన ఇబ్బందులు కొంతవరకు సర్దుబాటు చేసుకొనకలుగుతారు. వృత్తిమార్గములందును శ్రమకుతగ్గ ప్రయోజనంపొందకలుగుతారు.

ధనుస్సు: దీపముండగనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకొనటం మంచిది. ఈవాతావరణ అనుకూలత రేపటికి నిలువకపోవచ్చు. వ్యవహారానుకూలం. వృత్తి వ్యాపారములందు ధనలాభము సమకూరుతవి.

మకరం: వ్యవహారరంగంలో శ్రమతోకూడా తగ్గప్రయోజనం కనుపిస్తుంది. వృత్తి వ్యాపారాభివృద్ధికితోడ్పడు కొన్ని అవకాశాలు, పెట్టుబడులకు కావలసిన ధనసహాయాలు సమకూరుతవి.

కుంభం: పరిస్థితులు కొంత జటిలంగా కనుపించినా పనులు జరుగుటలో నిదానం తప్పదు. వృత్తి ధనాదాయమార్గాలలో ఫలితంసాధారణం. దైవకార్యాలు నెరవేరుతవి.

మీనం: మీప్రయత్నం అంతగా అనుకూలించదు. నమ్మినవారివల్లకార్యహాని ధననష్టం సంభవిస్తవి. మీ మంచితనాన్ని ఆసరాచేసుకొని వాట్లాడే వారుంటారు జాగ్రత్తపడవలెను.

ఆంధ్రలో విద్యుత్ కోత నిబంధనల సడలింపు

వారంరోజుల్లో రాష్ట్రమంతటా పూర్తిగా రద్దుకాగల సూచన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 23:— ఆంధ్రప్రాంతంలోని విద్యుచ్ఛక్తి సరఫరాలో కోతను నూటికి నూర్వుపాళ్లు సడలించడానికి సన్నాహంచేసినట్లు విద్యుచ్ఛక్తి బోర్డు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావు అధికారరీత్యా ప్రకటించారు.

మాచ్‌ఖండ్, తుంగభద్ర రిజర్వాయర్లలో నీటిమట్టం పెరిగినందున ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో 160 మెగావాట్లవరకు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతున్నది.

అయితే కొన్ని సందర్భాలలో మాత్రం 30 శాతం కోత అలాగేవుంటుంది. తెలంగాణాలో ప్రస్తుతం వున్న 30 శాతం కోత కొనసాగుతుంది.

వారంరోజులలోగా రాష్ట్రమంతటా విద్యుచ్ఛక్తి కోత పూర్తిగా రద్దు కావచ్చునని భావిస్తున్నారు.

భారత-పాక్ అధికారుల సమావేశం

ఏసమస్యనైనా చర్చించడానికి అవకాశం ఉండాలని పాక్ వాదం

న్యూఢిల్లీ, జూలై 23 — తాష్కెంట్ ఒప్పందం సందర్భంగా భారత—పాకిస్తాన్ అధికారుల సమావేశంతో ఇరువైపులకు సంబంధించిన ఏ సమస్యలనైనా చర్చించడానికి అవకాశం ఉండాలన్న అంశాన్ని ధృవీకరించవలసినదిగా పాకిస్తాన్ భారతప్రభుత్వాన్ని కోరినట్లు తెలియగా పాకిస్తాన్ పేర్కొంది

తాష్కెంట్ ఒప్పందం అమలు జరపడానికి రెండుదేశాలమధ్య త్వరలో అధికారుల సమావేశం జరగాలన్న భారతదేశం సూచనను అంగీకరిస్తూ, అన్ని వివాదాలను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన పరిస్థితిని పరిష్కరించడానికి సంప్రతింపులు జరగగలవని భారత హైకమిషనర్‌కు వ్రాసిన లేఖలో పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది

రెండుదేశాలలో సైనిక బలాల తగ్గింపు విషయం కూడా పాకిస్తాన్ ప్రాముఖ్యమిస్తున్నదని ఆలేఖలో పేర్కొన్నది. ఈఅవగాహనపై పరస్పర అంగీకారంమీద కుదిరే తేదీన ద్వితీయ భారత—పాకిస్తాన్ సమావేశం సందర్భంగా న్యూఢిల్లీకి పాకిస్తాన్ ఒక ప్రతినిధి వర్గాన్ని సంతోషంతో పంపగలదని ఆలేఖ పేర్కొంది.

కామరాజ్ లెనిన్ సమాధి సందర్శన

మాస్కో, జూలై 23 — నిరాడంబరతకు నిజరూపం శ్రీ కామరాజ్ ఆయన ఒక తపోనిధి. ప్రజాసేవయే ఆయన నిరంతర తపస్సు. లెనిన్ సమాధిని సందర్శించినప్పుడు ఆయనలో ఎన్నడూలేని సంతృప్తి వ్యక్తమైంది. అక్కడి నిరాడంబర, పవిత్ర వాతావరణం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. తన భావాలన్ని 'విజిటర్స్' పుస్తకంలో వ్యక్తం చేశారు శ్రీ కామరాజ్. ప్రజాజీవిత సమరంలో భాగస్వామిగా లెనిన్ యుగయుగాల వరకు ఆదర్శప్రాయుడని ఆయన ప్రస్తుతించారు

పంజాబులో 500 మంది అక్రమ వ్యాపారుల అరెస్టు

చండీఘర్, జూలై 23 — చీకటిబజారు, అక్రమ నిల్వలు వ్యాపారం సాగించేవారిపై జరిగిన దాడిలో పంజాబ్‌లో 500 మందికి పైగా అరెస్టు గావింపబడినట్లు అధికారుల ద్వారా తెలిసింది. అన్నిటికంటె ఎక్కువగా ఫిరోజ్‌పూర్‌లో 198 మంది, లూథియానాలో 73 మంది అరెస్టుచేయబడ్డారు.

నిత్యావసర వస్తువుల చట్టంక్రింద 265 కేసులు రిజిస్టరు చేయబడినవి

ట్రిబ్యునళ్లకు ఎక్కువ అధికారాలు

న్యూఢిల్లీ, జూలై 23.— ఉద్యోగం నుండి తొలగింపబడిన కార్మికుల హక్కుల రక్షణ నిమిత్తం కార్మిక న్యాయస్థానాలకు, ట్రిబ్యునల్స్‌కు ఎక్కువ అధికారాలను యివ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది

ఈ లక్ష్యంతోనే పారిశ్రామిక వివాదాల చట్టానికి సవరణను రూపొందించడమూడా పూర్తి అయింది.

సవరణ అమలులోనికి వచ్చినలగాయితు పనినుండి తొలగించబడిన కార్మికుల విషయంలో యజమానుల చర్య ఎంతవరకు సక్రమమో ట్రిబ్యునళ్లు పరిశీలించవచ్చు

శ్రీ బి. గోపాలరెడ్డికి దర్యాప్తు కమిషన్ చైర్మను పదవి

న్యూఢిల్లీ, జూలై 23.— ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, న్యూఢిల్లీ మున్సిపల్ కమిటీల ఆర్థిక పరిస్థితిపై దర్యాప్తు చేసేనిమిత్తం డాక్టర్ బి. గోపాలరెడ్డి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటుచేయబడినట్లు నేడిక్కడ వెలువడిన ఒక పత్రికా ప్రకటనద్వారా వెల్లడయినది.

సిండికేట్ సభ్యత్వం

విశాఖపట్నం, జూలై 23.— ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ సభ్యత్వానికి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి రాజీనామా చేశారని చెప్పబడినవిషయం రిజిస్ట్రారు ఆఫీసుకు నేటివరకు తెలియరాలేదు యూనివర్సిటీ సిండికేట్ ప్రతిసమావేశానికి శ్రీ గోపాలరెడ్డిని ఆహ్వానిస్తూనే వున్నారు.

కాంగ్రెస్ శాసనసభాపార్టీనుంచి శ్రీ ముఖర్జీ తొలగింపు

కలకత్తా, జూలై 23 — బెంగాలు కాంగ్రెసు అధ్యక్షుడు, శాసనసభ్యుడు అయిన శ్రీ అజయకుమార్ ముఖర్జీ నేడు పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు శాసనసభ పార్టీనుంచి తెంచుసంగా తొలగించబడ్డారు.

లారీల ట్రాఫిక్ నిషేధ ప్రతిపాదన

హైదరాబాద్ మోటార్ యూనియన్ ఆందోళన

హైదరాబాద్, జూలై 23:— అర్ధరాత్రినుండి అయిదుగంటలవరకు లారీల రాకపోకలను నిషేధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపట్ల హైదరాబాద్ మోటార్ యూనియన్ ఆందోళన వ్యక్తంచేసింది.

గతరాత్రి శ్రీ కుర్షీద్‌హుస్సేన్ అధ్యక్షతన యూనియన్ సమావేశం జరిగింది. డీజిల్ ఆయిల్ అమ్మకంలో నానాటికి బ్లాక్‌మార్కెట్ పెరుగుతున్నందుకు నిరసన వ్యక్తంచేస్తూ సమావేశం ఒక తీర్మానం ఆమోదించింది.

డీజిల్‌ఆయిల్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటె ఎక్కువధరలకు అమ్మడమేకాక, కిరోసిన్ కలిపికూడా అమ్ముతున్నారట.

నదిలో ప్రవహించే నీటిపై సంపూర్ణహక్కు

ఏ ఒక్కరికీ లేదని మద్రాసు హైకోర్టు తీర్పు

మద్రాసు, జూలై 23:— ఒక నదిలో ప్రవహించే జలంపై యాజమాన్యానికి సంబంధించిన అప్పీలును మద్రాసు హైకోర్టు నేడు కొట్టివేసింది.

ప్రవహిస్తున్న జలంపై సహజసిద్ధంగా ఏఒక్కరికీ సంపూర్ణహక్కులేదని హైకోర్టు తీర్పుచెప్పినది.

తిరువావడుతురాయ్ మఠాధిపతి క్రింది కోర్టుతీర్పుపై ఈ అప్పీలు చేశారు. ఉత్తర పాచయార్‌నదిలో జలాన్ని వాడే సంపూర్ణహక్కు తనకేఉందని మఠాధిపతివాదం.

ఈ నది తిరునల్వేలిజిల్లా నంగునేరి తాలూకాలో అప్పీలుదారు ఇనాంగ్రామాల మీదుగా ప్రవహిస్తున్నది. ఈ నది దక్షిణ పాచయార్‌నదిలో కలిసేచోట ఒక ఆనకట్టను మఠం ఆదిలో కట్టింది. ఉత్తర పాచయార్ నదిలో మిగులుజలాన్ని అప్పీలుదారుకు చెందిన రెండుచెరువులలోనికి మళ్ళించేనిమిత్తం ఈ ఆనకట్ట నిర్మింపబడినది.

అదిలో నిర్మించిన ఆనకట్టపై వచ్చిక చెక్కలతోకట్టిన కట్టను దిగువ భూస్వాములు కొట్టివేశారని అప్పీలుదారు కోర్టులో దావా వేశారు.

క్రిందికోర్టు తీర్పుతో హైకోర్టు ఏకీభవిస్తూ దిగువ ఆయకట్టుదార్లకు నష్టంకలిగించే పద్ధతిలో ఆనకట్టకు ఎట్టిమార్పుచేయరాదని హైకోర్టు తీర్పుచెప్పింది. అప్పీలును కొట్టివేసింది.

అమెరికా విదేశ సహాయం బిల్లులో మరికొంత కోత

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

వాషింగ్టన్, జూలై 23 :— ఇప్పటికే అనేక పర్యాయాలు కోత విధించబడిన విదేశ సహాయం బిల్లును అమెరికా సెనేట్ నిన్న ఇంకా మరికొంత మేరకు తగ్గించింది. తమ సైనిక వ్యవస్థలను స్వయంగా నిర్వహించుకోలేని దేశాలకు సైనిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన కేటాయింపులలో 42 మిలియన్ డాలర్ల మేరకు సెనెట్ కోత విధించింది.

తెనాలి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్

తెనాలి, జూలై 24:— తెనాలి మునిసిపాలిటీ ప్రత్యేకాధికారి, కార్యదర్శి అయిన శ్రీ జె. మోహనరావును సస్పెన్షన్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు నిన్న ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి చేరాయి.

శ్రీ మోహనరావు తన పదవీ బాధ్యతలను నిన్న సాయంత్రం ఆరోగ్య శాఖాధికారికి అప్పగింత చేశారు. శ్రీ మోహనరావు ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారని కూడా తెలుస్తున్నది. [మ. వి.]

గడ్డంతెచ్చిన జగడం

అహమ్మదాబాద్, జూలై 23 :— ఒక్కొక్క పర్యాయం విచిత్రమైన కారణాలవల్ల సంఘర్షణలు సంభవిస్తుంటాయి. ఉదాహరణకు ఇది అధికారాల మాసం పవిత్రమైనది. వీరభక్తులు గడ్డంకూడా చేయించుకోరు. అహమ్మదాబాద్‌కు చెందిన కొంతమంది పోలీస్ ఉద్యోగులు గడ్డం పెంచుకోవడానికి అనుమతి అర్థించారు. పోలీస్ కమిషనర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తున్నది. ఇదేనిజమైతే మతాధిపతులమధ్య పోలీస్ అధికారుల మధ్య ఒక 'సంకులసమరం' జరిగే ప్రమాదము లేకపోలేదు.

పోలీసు అధికారులు తమ నిర్ణయం మార్చుకోకపోతే, శ్రీ శంభు మహారాజు అనే మఠాధిపతి నిరవధిక నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించాడు. ఈ గడ్డంపై నిషేధం ఇంకా ఎట్టిస్థితికి దారితీస్తుందో మరి!

మిజో విద్రోహులు రక్షక దళాల మధ్య తీవ్రంగా కాల్పులు

షిల్లాంగ్, జూలై 23:— బర్మా సరిహద్దు సమీపంలో మిజోకొండలలోని లుంగ్లే సబ్‌డివిజన్‌కు చెందిన సంగావు అనే గ్రామసమీపంలో మిజో విద్రోహులకు భారత రక్షక దళానికి మధ్య నిన్న తీవ్రమైన కాల్పులు జరిగాయని అధికారికంగా తెలుస్తున్నది.

వృక్షాలతోను, దట్టమైన పొదలతోను, పొదరుచెట్ల గుంపులతోను, నిండిన కొండప్రక్క నుంచి మిజో విద్రోహులు రైఫిల్సు మరశరంగులతోను రాళ్ళను ప్రయోగించారు. ఈసంఘటనలో విద్రోహులు 800 పర్యాయములు కాల్పులు జరిపినట్లు అధికారికంగా చెబుతున్నది. ఆ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత రక్షకదళాలు ఎదురు కాల్పులు జరిపి విద్రోహులు అడవులలోకి పారిపోయేట్లు చేశారు. ఈసంఘటనమూలంగా కలిగిన నష్టం వివరాలేవీ అందలేదు.

మిజో విద్రోహుల కూటమి ప్రాంతం

మిజోకొండ జిల్లాలో ఉత్తరార్ధభాగంలో గల కొలాసిబ్, ఐజల్ మధ్యప్రాంతంలోగుండదని గడచిన భావించబడుతున్న మిజో విద్రోహుల కేంద్రాన్ని గుర్తించడానికి రక్షక దళాలు ప్రయత్నిస్తున్న విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఆగస్టు మధ్య భాగంలో ఆ ప్రాంతంలో సమావేశం కావడానికి మిజోవిద్రోహనాయకులు యోచిస్తున్నట్లు తెలియజేయబడింది. విద్రోహం ఉద్యమానికి సంబంధించి కొంతవరకు తెలిసిన కొందరు గ్రామీణులు ఈవిషయాన్ని తెలియజేస్తున్నారు.

ఆగస్టు 8న హైదరాబాద్ మేయర్ ఎన్నిక

శ్రీ రహమ్మత్ అలీకి హెచ్చు అవకాశం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24 :— హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఆగస్టు 8 వ తేదీన ఇక్కడ జరుగనున్నది.

కాంగ్రెసు కౌన్సిలర్లలో అధిక సంఖ్యాక సభ్యులున్న వర్గానికి సన్నిహితుడు రహ్మత్ అలీకి మేయర్‌గా ఎన్నిక అయేందుకు హెచ్చు అవకాశాలున్నట్లు తెలియజేస్తున్నారు. శ్రీ రహ్మత్ అలీ ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పదవిని నిర్వహిస్తున్నారు కూడా.

ఈయన శీల సంపదకు అధికార వర్గం, ప్రతిపక్షం కూడా అభిమానిస్తున్నది.

గత నాలుగు సంవత్సరాలను ఒకసారి మేయర్ పదవిని ఒక ముస్లిం నిర్వహిస్తూ వస్తున్నాడు. క్రిందటిసారి మేయర్ పదవిని నిర్వహించిన ముస్లిం కీర్తిశేషులు శ్రీ రోషన్ అలీఖాన్. గత ఆరు సంవత్సరాలనుంచీ ఈ పదవిని ముస్లిం నిర్వహించలేదు.

1964 ఎన్నికలలో శ్రీ రహ్మత్ అలీఖాన్ ఆగాపురా నియోజకవర్గం నుండి కార్పొరేషన్‌కు ఎన్నిక అయారు. ఈయన ముస్లింవర్గానికి చెందిన వ్యక్తి. స్థాయీసంఘంలో యీ సైనిరు ఆర్సీ ఎనిమిదికుంది. సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరపడానికి జూలై 30 వ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగనున్నది.

హాలీవుడ్ నటుడు మాంట్‌గోమరీ క్లిఫ్ మృతి

న్యూయార్క్, జూలై 24:— ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు మాంట్‌గోమరీ క్లిఫ్ నిన్న ఇక్కడ తన గృహంలో మరణించారు. ఆయన వయస్సు 45.

విల్సన్‌దే పూర్తి బాధ్యత

రొడీషియా సమస్యపై ప్రెసిడెంట్ కౌండా విమర్శ

లుసాకా, జూలై 23:— రొడీషియా సమస్యకు బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ వ్యక్తిగతంగా బాధ్యుడని జాంబియా ప్రెసిడెంట్ కెన్నెత్‌కౌండా ఆరోపించారు.

రొడీషియా సమస్యపై కామన్వెల్తునుండి జాంబియా వైదొలగగలదని లోగడ ప్రెసిడెంట్ కౌండా ప్రకటించారు. నేటి ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ "బ్రిటిష్ ప్రధాని తానే నిర్ణయాలు గైకొంటారు. అందువల్ల పూర్తి బాధ్యత ఆయనవహించాలి. నేను బ్రిటిష్ ప్రజలకు వ్యక్తిగతం వ్యతిరేకిని కాను. బ్రిటిష్ నాయకులతో నేను పోరాటం" అని ప్రెసిడెంట్ కౌండా ప్రకటించారు.

బ్రిటిష్ అధినేతకు రొడీషియాలో విప్లవాన్ని అణచివేయడం యిష్టంలేకపోతే ఆవిషయాన్ని మాకు స్పష్టంచేసి వుండవలసిందని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్రికన్లు బానిసలుగా వుండేటట్లు రొడీషియాలో బ్రిటన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో జాంబియా తన పోరాటాన్ని కొనసాగించగలదా అని ప్రశ్నించగా" నిస్సందేహంగా" అని ఆయన సమాధానమిచ్చారు. రొడీషియాలో విప్లవం కొనసాగడం జాంబియా అభిమతంకాదు. ఈ విషయాలలో ప్రపంచ ప్రజలందరూమాకు బాసటగా నిలుస్తారు. శ్రీ విల్సన్ ఆఫ్రికన్లను అమ్మడమే సంభవిస్తే పార్లమెంటులోనే ఆయన తీవ్రప్రతిఘటనను ఎదుర్కొనవలసివస్తుంది—అని ప్రెసిడెంట్ కౌండా పేర్కొన్నారు.

రష్యా నిరసనకు అమెరికా తిరస్కృతి

వాషింగ్టన్, జూలై 23:— హైఫాంగ్ రేవుపై విమానదాడులలో తమ నౌకలకు ప్రమాదం సంభవించిందని సోవియట్ యూనియన్ చేసిన ఆరోపణను అమెరికా తిరస్కరించింది.

ఇదేసమయంలో సంభాషణలకు ఉత్తర వియత్నామ్‌ను అంగీకరింప చేయాలని మాస్కోకు అమెరికా సూచించింది.

జూలై 9 వ తేదీన పంపిన నిరసన పత్రానికి అమెరికా సమాధానాన్ని పంపింది.

సిమెంట్ సక్రమ సరఫరాకై ప్రత్యేక అధికారులు

న్యూఢిల్లీ, జూలై 23:—కేటాయింపు చేసిన తేదీనుండి రెండు నెలల కాలంలో విన్నతరగతి వినియోగదారుడు సిమెంట్‌ను ఎటువంటి ఇబ్బందిలేకుండా పొందేటట్లు చూడటానికై సిమెంట్ కేటాయింపు సమన్వయసంస్థ ప్రత్యేక అధికారులను నియమించడానికి నిర్ణయించింది. ప్రస్తుతము ఢిల్లీ, కలకత్తా నగరాలలో నియమింపబడనున్న ఈ అధికారులు వినియోగదార్లు సంస్థనిర్ణయించిన ధరలకు కోటాలను కొనుగోలు చేయగలిగేలా చూస్తారు. చిల్లరవర్తకులవద్ద గల సరుకును కాలానుగుణంగా తనిఖీచేయడానికి కూడా సంస్థ ఏర్పాట్లుచేస్తుంది. పై సంస్థ అధ్యక్షుడు శ్రీ జి. డి. సోహాని ఈనిర్ణయాలను నేడు ఇక్కడ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యపట్టణాలలో అధికారులను నియమించడానికిసంస్థ చర్యలుతీసుకుంటున్నది.

విదేశీ సహాయం లేకుండానే 5, 6 ఉక్కు—ఫ్యాక్టరీలు

న్యూఢిల్లీ, జూలై 24 :— అయిదవ, ఆరవ ఉక్కు ఫ్యాక్టరీలు పూర్తిగా భారత దేశంలో తయారైన యంత్రాలతో, భారతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో నిర్మాణం కాగలవని అధికారవర్గాల వార్తలు తెలియజేస్తున్నవి.

ఇతర దేశాల సహాయ సహకారాలతో నిమిత్తం లేకుండా ఈ ఫ్యాక్టరీల నిర్మాణానికి అవసరమైన భారీయంత్ర సామగ్రిని, సాంకేతిక సిబ్బందిని సమకూర్చుకునే విషయంపై ప్లానింగ్ కమిషన్‌తోను, ఇతర అధికార సంస్థలతోను సంప్రదించిన అనంతరం ఉక్కు వ్యవహారాల మంత్రిత్వ అత్యంత ప్రధానమైన ఈ నిర్ణయం గైకొన్నది.

ఈ నిర్ణయం దృష్ట్యా, ఇటీవలనే ఉక్కు ఫ్యాక్టరీల స్థలాలను సందర్శించిన అంగ్లో, అమెరికన్ కంపెనీల ప్రతినిధులకు తమ సహకారం అవసరంలేదని భారత ప్రభుత్వం తెలియజేయనున్నది.

ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టడానికిగాను నాల్గవ ప్రణాళికలో, ఉక్కు పరిశ్రమాభివృద్ధి పథకం క్రింద రు. 80 కోట్లు కేటాయించవలసి ఉంటుందని ఉక్కు మంత్రిత్వ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు ఫ్యాక్టరీలను ఎక్కడ నెలకొల్పేదీ స్థల నిర్ణయం ఇంతవరకు జరుగలేదు. వివిధ రాష్ట్రాలు తమ తమ హక్కులు ప్రకటిస్తుండడం దృష్ట్యా, వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం రాజకీయ వివాదాలలో చిక్కుపడిపోయాయి.

ఏది ఏమైనా కేంద్రమంత్రివర్గం ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం గైకొనగలదని తెలుస్తున్నది.

అయిదవ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన పథకాన్ని ఆలస్యం చేయకుండా ఇప్పుడే రూపొందించడం చాలా అవసరమని, అంతేకాక 1971 నాటికి ఈ ఫ్యాక్టరీలో ఉక్కు ఖనిజము ఉత్పత్తి జరిగేటట్లు చూడాలని ఉక్కు మంత్రిత్వశాఖ భావిస్తున్నది.

ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణానికి, ఉత్పత్తి దశ చేరుకోవడానికి ముందు, ఎనిమిది సంవత్సరాల కాలం పడుతుంది కనుక, ఏడేళ్లకు ముందుగానే నాటికి సంబంధించిన పథకాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. —'నాఫెన్'

జంటనగరాలలో కలరా

పూర్తిగా అదుపులోనికి వచ్చినట్లు అధికారుల వివరణ

హైదరాబాద్, జూలై 24:— హైదరాబాద్ నగరంలో ఈ నెలలో ఇరవై అయిదు మందికి కలరా సోకినట్లు మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే ఈ వ్యాధితో ఎవరూ మరణించలేదు.

మునిసిపల్ అధికారులు, ప్రజారోగ్యశాఖ డైరెక్టరు ఈ సందర్భంగా అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. కలరా నిరోధకటీకాలు అందరికీ వేస్తున్నారు. ఈ అంటువ్యాధి వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్ర పరుస్తున్నారు.

కలరా ఇప్పుడు సంపూర్తిగా అదుపులోవున్నదని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కలరా సోకడంతోటే రోగిని వెంటనే ఆస్పత్రిలోచేరిస్తే మరణభయం ఉండదు.

మంచినీటిని కాచి త్రాగాలనీ, రోడ్డు ప్రక్క అమ్మే తినుబండారాలను కొని భుజించరాదనీ, ఇలా నడుచుకుంటే కలరావ్యాధి రాదని అధికారులు హెచ్చరించారు.

గని ప్రేలుడులో ఏడుగురు మృతి

మౌంట్‌హోప్‌వెస్ట్‌వర్జీనియా జూలై 24 నిన్న ఇక్కడ ఒక బొగ్గుగనిలో సంభవించిన ప్రేలుడు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఇప్పటికి అయిదు మృతకళేబరాలు వెలికి తీయబడ్డాయి. 20 మంది కార్మికులు సురక్షితంగా ప్రమాదంనుంచి తప్పించుకున్నారు.

రూపాయి విలువతగ్గించడం అనివార్యమైనదని శ్రీ పాటిల్ వివరణ

బొంబాయి, జూలై 24:— రూపాయి విలువ తగ్గించడం అనివార్యమైనదని, ఆ చర్య తీసుకోనిచో కొన్ని సంవత్సరాల అనంతరం రూపాయివిలువ ఇతోధికంగా తగ్గిఉండేదని రైల్వేమంత్రి శ్రీ పాటిల్ నిన్న ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలసమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

దేశంలో పరిశ్రమల అభివృద్ధికి రూపాయి విలువ తగ్గించడం చాలా అవసరమైనదని వివరించారు.

స్వతంత్ర పఖ్తూనిస్థాన్ స్థాపన మా లక్ష్యం

పఖ్తూన్ జిర్గా-ఎ-హింద్ సమావేశం ప్రకటన

బొంబాయి, జూలై 24 :—పఖ్తూన్ జిర్గా—ఎ—హింద్ వార్షిక సమావేశం నిన్న సర్వసత్తాక ప్రతిపత్తిగల పఖ్తూనిస్థాన్ ఏర్పాటు చేసుకోవాలన్న తమ లక్ష్యాన్ని నిష్కర్షగా పునరుద్ఘాటించింది.

ప్రజాస్వామిక సూత్రాలు, చారిత్రక సత్యాలు ప్రాతిపదికగానే తాము స్వతంత్ర పఖ్తూనిస్థాన్ అవతరణను కోరామని సమావేశం ఒక తీర్మానంలో పేర్కొన్నది.

తమ స్వీయ సంస్కృతికి, సంప్రదాయానికి, చరిత్రకు అనుగుణంగా తమ భవితవ్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి పఖ్తూన్లకు పఖ్తూనిస్థాన్ అవసరమని తీర్మానం వివరించింది.

ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామిక రాజ్యాలకు — ముఖ్యంగా ఆఫ్రేషియన్ రాజ్యాలకు పాకిస్తాన్‌తో తమకుగల పలుకుబడిని వినియోగించి, పాకిస్తాన్ శాంతియుతంగా తమ కోరికకు అంగీకరింపజేయవలసిందని సమావేశం విజ్ఞాపన చేసింది. ఇది జరగకపోతే 'కష్తూర్లు' [యువకులు] ఆగ్రహోద్రిక్తులై సాయుధ సంఘర్షణలకు పూనుకొంటే అనవసర రక్తపాతం, జననష్టం సంభవించవచ్చునన్నది.

తమ స్వాతంత్ర్యానికై సమరం సాగిస్తున్న కోటిమంది పఖ్తూన్లకు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్‌కు ఇండియాలో నివసిస్తున్న పఖ్తూన్లు పఖ్తూనిస్థాన్ సాధనలో సర్వవిధాల సాయపడడానికి సిద్ధంగా వున్నారని సమావేశం హామీ యిచ్చింది.

బొంబాయి ప్రదేశ కాంగ్రెసు సంఘాధ్యక్షుడు శ్రీ పి. జి. షేర్ సమావేశాన్ని ప్రారంభిస్తూ పఖ్తూన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్‌పట్ల భారతదేశానికి అత్యధికమైన గౌరవం, అభిమానం కలవని ఉద్ఘాటించారు.

న్యూఢిల్లీ, జూలై 24:— జూలై 25 వ తేదీన 'గోరక్షణదినం' జరపవలసిందిగా జనసంఘం కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. భండారి విజ్ఞప్తిచేశారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే

పి. ఎస్. పి., ఎస్. ఎస్. పి. బలపరచగలవు

న్యూఢిల్లీ, జూలై 24— వచ్చే లోక్‌సభ సమావేశంలో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా దానిని బలపరచడానికి ప్రజాసోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టుపార్టీ రెండుపార్టీలు నిర్ణయించాయి.

అవిశ్వాస తీర్మానాలకు ప్రత్యేకమైన నోటీసులను పి. ఎస్. పి. ప్రధాననాయకుడు శ్రీ ఎస్. ఎన్. ద్వివేది, ఎస్. ఎస్. పి. నాయకుడు డాక్టర్ రామమనోహర్‌లోహియా ఇదివరకే అందజేశారు

ఢిల్లీవిశ్వవిద్యాలయంలో చైనీస్ భాషాభ్యాసనం

విద్యార్థుల సంఖ్య హెచ్చుతున్నందువల్ల ప్రత్యేకమైన ఏర్పాట్లు

న్యూఢిల్లీ, జూలై 24— ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చైనీస్‌భాష నభ్యసించే విద్యార్థులసంఖ్య పెరుగుదల దృష్ట్యా ఆశాఖను ఇంకా అభివృద్ధిచెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి

1964 లో ఈశాఖ ఏర్పాటు చేయబడింది. ఇపుడు 10 మంది విద్యార్థుల మొదటిజట్టు రెండేళ్ళ సర్టిఫికెట్‌కోర్సును పూర్తి చేశారు వీరిలో నలుగురు అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైనారు. రెండవజట్టు తొమ్మండుగురు మొదటిసంవత్సరం భాషాభ్యసనం పూర్తిచేశారు

మూడవ జట్టులో 25 మంది వున్నారు. వీరు ద్విభాషకులుగా, అనువాదకులుగా, రక్షణ, హోంశాఖలలో ఉద్యోగాలు చేయవచ్చు లేదా ఉపాధ్యాయులుగా ఉండవచ్చు

ఫోర్డ్‌సంస్థ పథకంప్రకారం చైనీస్‌భాషలో పాండిత్యం సంపాదించిన పదిమంది భారతీయులు ఉన్నత విద్యాభ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయానికి ఆస్ట్రేలియాకు పంపబడ్డారు

వీరిని యిక్కడి చైనీస్ భాషాధ్యయనశాఖ తర్వాత ఉపయోగించుకోవచ్చు.

పెకింగ్‌లో ప్రదర్శనలు

పెకింగ్, జూలై 24:— ఉత్తర వియత్నామ్‌ను సమర్థిస్తూ చైనాలోని 100 పట్టణాలలో దాదాపు 50 లక్షలమంది ప్రజలు నిన్న ఇక్కడ ప్రదర్శనలు జరిపారు.

గఫార్‌ఖాన్ విజ్ఞప్తి

[1 వ పేజీ తరువాయి]

ఆయన విపులీకరించలేదు.

పఖ్తూనిస్థాన్‌ను గురించి మాట్లాడుతూ కాశ్మీర్‌ను గురించి, ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధి ఎన్నికను గురించి తనదాభారతదేశ సందర్శనావకాశాలను గురించి పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.

కాశ్మీర్ సమస్య

"కాశ్మీర్‌ను గురించి నేనేమిచెప్పగలను కాశ్మీర్ ప్రజలను తృప్తిపరచగలిగితే మీరు ఆ సమస్యను మీ ఇష్టంవచ్చినరీతిగా పరిష్కరించుకో గలరు. పాకిస్తాన్‌నుంచి ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి కష్టమనేనా అభిప్రాయం" అన్నారు.

"మీరు ఇండియాకు ఎప్పుడువస్తారు?" అనిప్రశ్నించగా "నేను ఇండియాకు కులాసాగా విహారయాత్ర జరపడానికి రాగోరడంలేదు. అక్కడ ఏదైనా కొంచెంపని వుంటే, పని వుందని నేను అనుకుంటే నేను రాగలను. కాని నాకు నాప్రజలమధ్యనే వుండాలని వుంటుంది" అన్నారు

శ్రీ గఫర్‌ఖాన్ కాబూల్‌లో ఆఫ్ఘన్ ప్రభుత్వం అతిథిగా వుంటున్నారు. శీతాకాలంలో కాబూల్‌కు సుమారు నూరుమైళ్ల దూరంలోని జలాలాబాద్‌కు వెళ్ళిఉంటారు.

అంతర్జాతీయ స్థాయిలో 'దొంగనోట్ల కుట్ర'

5 పౌండ్ల నోట్లు రద్దు: స్కాట్లండ్ బ్యాంకు చర్య: ముఠానాయకునికోసం యూరప్ అంతటా గాలింపు

ఎడింబరో, జూలై 24 :— అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 5 లక్షల స్టెర్లింగ్‌ విలువగల దొంగనోట్ల ముద్రణకు సంబంధించిన పెద్ద కుట్ర ఒకటి బయటపడటంతో స్కాట్లండ్‌లోని రాయల్ బ్యాంక్ ప్రస్తుతం చెలామణిలో ఉన్న 5 పౌండ్ల నోట్లను రద్దుచేసి, వాటిస్థానే కొత్త నోట్లు విడుదల చేయడానికి సంకల్పించింది.

ఈ బ్యాంక్ తన కరెన్సీని తానే ముద్రిస్తుంటది. విలాస యాత్రికులకై వచ్చే వారిని 5 పౌండ్ల నోట్లు తీసుకోవద్దని ఈ బ్యాంక్ హెచ్చరించిందికూడా.

యూరపులో ఇంతకుముందెన్నడూ ఇంత భారీ మొత్తాన దొంగనోట్లు ముద్రించడం జరుగలేదని పోలీసులు భావిస్తున్నారు. నోట్లు ఎంతో స్పష్టంగా, ఎక్కడా తప్పు పట్టడానికి వీలులేకుండా అతి నేర్పుగా తయారు చేయబడ్డాయట.

జ్యూరిచ్‌లోని ఒక బ్యాంకులోకి ఇటీవల ఒక వ్యక్తి వెళ్ళి, 50 వేల స్టెర్లింగ్ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ దొంగనోట్ల వ్యవహారం బయటపడినట్లు పత్రికా వార్తలు తెలియజేస్తున్నాయి. ఆవ్యక్తి తెచ్చిన నోట్లతో కొన్నింటిమీద వాటర్ మార్క్‌లేదు. సీరియల్ నెంబర్ తప్పుపడింది.

ఈ దొంగనోట్ల కుట్ర సందర్భంగా పోలీసులు ప్రస్తుతం గ్లాస్గోలోని ఒక క్లబ్‌లో పూర్వం పనిచేసిన, అంతర్జాతీయ దొంగరవాణాలో ప్రసిద్ధి కెక్కిన ఒక వ్యక్తి కోసం యూరప్ అంతటా గాలిస్తున్నారు. కార్సికా, ఫ్రాన్స్, ఆల్జీర్స్‌లోని పోలీసు అధికారులకు ఇతని వృత్తాంతం అంతాతెలుసు. ఇటలీలో ఇంతకుముందు అతనిపై అనేక కేసులు పెట్టబడ్డాయికూడా.

ఇటీవల 10, 20 అమెరికన్ డాలర్ల నోట్ల దొంగ ముద్రణకు కూడా ఈ కుట్రతో సంబంధం ఉండి ఉండవచ్చునని భావింపబడుతున్నది.

కాంగోలో సంఘర్షణలు

కిసన్‌గనీలో కిరాయి సైనికులకు కాంగోలీస్ సైనికులకు మధ్య పోరు

కిన్‌షాసా, జూలై 24:— కిసన్‌గనీలో [పూర్వపు స్టాన్లీవిల్] శ్వేత జాతి కిరాయి సైనికులకు, కాంగోలీస్ సైన్యాలకు మధ్య తీవ్రమైన సంఘర్షణలు సంభవించినట్లు కాంగోలీస్ న్యూస్ ఏజన్సీ నిన్న ప్రకటించింది.

కమాండెంట్ మాటెయిర్స్ అనే బెల్జియన్ ఉద్యోగి ఒక సంఘర్షణలో నిహతుడైనాడని, ముందు గాయపడిన ఈఉద్యోగి చికిత్సకోసం కిన్‌షాసాకు గొనిరాబడుతుండగా మరణించాడని ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈవార్తాసంస్థ ప్రకటించింది.

ఈసంఘర్షణలలో కిరాయి సైనికులే బాధ్యులని ఈప్రకటన తెలుపుతున్నది.

కిసన్‌గనీలో వుంచబడిన కాటంగా పోలీసులు జీతాలు తీసుకురావడంకోసం వారి కొన్ని కారణాలవల్ల తిరుగుబాటు జరిపారని అభిప్రాయపడ్డారు.

1960 లో కాటంగా నాయకుడు మోయిస్ షోంబీని బలపరచిన మూడునాలుగు వేలమంది జెండార్మరీ యీప్రాంతంలోనేవున్నారట.

త్రివేండ్రమ్, జూలై 24:— ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ పట్టంథానుపిళ్లై కేరళలో 9 రోజులు పర్యటించే నిమిత్తం నిన్న ఇక్కడికి వచ్చారు.

'శాంతిసుసాధ్యం' పైలయన్స్ ఇంటర్‌నేషనల్ వ్యాసపోటీ

మొదటి బహుమతి 25 వేల డాలర్లు: శ్రీ కె. వి. గోపాలస్వామి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] విజయవాడ, జూలై 24:— "శాంతి సుసాధ్యమే" అనే అంశంపై వ్యాస పోటీని లయన్స్ ఇంటర్‌నేషనల్ నిర్వహిస్తున్నదని 304 వ జిల్లా లయన్స్ క్లబ్ గవర్నరు శ్రీ కె. వి. గోపాలస్వామి ప్రకటించారు.

ప్రపంచంలోని 15—16 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. మొదటి బహుమతి : ఇరవై అయిదు వేల డాలర్లు, అమెరికా దేశానికి ఉచిత యాత్రా [ట్రిప్] సౌకర్యం.

ఎనిమిది మండలాలకు ఒక్కొక్క మండలానికి వెయ్యి డాలర్ల బహుమతులు కూడా కలవు. వ్యాసం ఏభాషలోనైనా రచించవచ్చునని ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ నేడు తెలియజేశారు.

అంతర్జాతీయసమస్యలపై విశ్లేషణలతమభావాలను ప్రదర్శించే అవకాశం కల్పించడానికి ఈ వ్యాసపోటీ ఉద్దేశించబడినది. వ్యక్తంచేసే భావాలకు భాషకంటే హెచ్చు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

కొత్తగా నెలకొల్పబడిన 304 వ జిల్లా ప్రప్రథమ గవర్నరుగా ఎన్నిక ఆయినందుకు శ్రీ గోపాలస్వామి గౌరవార్థం విజయవాడ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ కష్టపడి క్లబ్బు వ్యవహారాలను నిర్వహించాలనీ, వ్యాసపోటీని జయప్రదం చేయాలనీ విజయవాడ లయన్స్ క్లబ్ సభ్యులకు విజ్ఞాపన చేశారు.

"ఈ వ్యాస పోటీ న్యాయ నిర్ణేతలు ఉన్నత స్థాయికి చెందిన ప్రముఖులు. వారి నిర్ణయం పక్షపాతరహితంగా, న్యాయ సమ్మతంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల సమస్యలను సరిగా అర్థం చేసుకోడానికి ఒక రాష్ట్రంనుంచి పిల్లలను మరొక రాష్ట్రానికి తేలికగా పంపవచ్చుననీ, ఇదే విదేశాలకు అయితే విదేశ ద్రవ్యం కొరత వలన నేడు అది సాధ్యపడదనీ, ప్రత్యేకించి హిందీ మాట్లాడే రాష్ట్రాలకు, హిందీయేతర రాష్ట్రాల నుంచి పిల్లలను పంపడం ఆవశ్యకమనీ శ్రీ గోపాలస్వామి సూచించారు. ఈ సూచనను అమలు పరచడానికి లయన్స్ క్లబ్బులు గట్టిగా యత్నించాలని విజ్ఞాపన చేశారు.

అంతకుముందు జిల్లా డిప్యూటీ గవర్నరు శ్రీ కె. సీతారామన్ శ్రీ గోపాలస్వామిని సభ్యులకు పరిచయం చేశారు.

శ్రీ వి. ఎస్. ఓ. పి. పుల్లారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ ఎస్. పి. ఆర్. విఠల్ ప్రసంగించారు. కార్యదర్శి శ్రీ జి. ధర్మారావు కృతజ్ఞత తెలిపారు.

భద్రతాసంఘం సభ్యత్వానికి సిరియా, ఇండియాల పోటీ

న్యూఢిల్లీ, జూలై 24:— భద్రతాసంఘంలో సభ్యత్వానికి ఇండియా, సిరియాల మధ్య పోటీఉన్నదని తోస్తున్నది. సిరియా సభ్యత్వానికి కృషిచెయ్యడానికి అరబ్‌లీగ్ దృఢంగా నిశ్చయించుకొంది.

సిరియా దరఖాస్తును సెక్కు కమ్యూనిస్టు రాజ్యాలు, తటస్థరాజ్యాలు బలపరచగలవని అనుకొంటున్నారు.

ఆఫ్రేషియన్ రాజ్యాలు—కొన్ని యూరోపియన్ రాజ్యాలు ఇండియా సభ్యత్వాన్ని బలపరచగలవనుకొంటున్నారు.

ఢిల్లీలోని సిరియా రాయబారి డాక్టర్ హోసర్ అబోరిష్ వచ్చేవారం తన ప్రభుత్వంతో సంప్రతింపులకు డమాస్కస్ వెడుతున్నారు.

సరిహద్దు సమస్యపై శీఘ్రగతిని చర్చలు

బొంబాయి, జూలై 24:— మైసూరు ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్పతో సరిహద్దు సమస్య విషయమై శీఘ్రగతిని చర్చలు జరిపి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రెండునెలలలోగా నివేదిక సమర్పించవలసినదిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్ నేడు కోరబడ్డారు.

ఏకసభ్య సరిహద్దు కమిషన్ ఏర్పాటుపై ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించని పక్షంలో వర్కింగ్‌కమిటీ ఆ సమస్యను చర్చించి నిర్ణయించాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్, డి. సి. సి. అధ్యక్షుల కార్యవర్గం నేడు ఏకగ్రీవంగా తీర్మానించారు.

రు. 4 కోట్లతో కొల్లేరు మత్స్యపరిశ్రమ పథకం

అమలుజరపగలమని సహకార మంత్రి శ్రీ రామస్వామి ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 24:— దివిసీమ, కొల్లేరులతోపాటు నెల్లూరు, కృష్ణా పట్టణముల వద్ద మత్స్యపరిశ్రమ అభివృద్ధికి బృహత్తర పథకాలను అమలుజరుపగలమని సహకారమంత్రి శ్రీ తోట రామస్వామి నేడిక్కడ తెలియజేశారు. ఇంతవరకు కోనసీమలో మాత్రమే మత్స్యపరిశ్రమ అభివృద్ధికి బృహత్తర పథకం అమలు జరుగుతున్నదని వివరించారు.

కొల్లేరు సరస్సులో మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథకానికి ఖర్చుకాగల నాలుగుకోట్ల రూపాయలలోను చతుర్థ ప్రణాళిక కాలంలోనే ఒక కోటి రూపాయలు కేటాయిస్తున్నామనీ, మిగిలిన సొమ్ము రిజర్వుబ్యాంకు కార్పొరేషన్ నుండి లభించగలదని మంత్రి తెలియజేశారు.

మత్స్యపరిశ్రమ మొదలైన పథకాలను అమలు జరిపే విషయంలో రాష్ట్రప్రభుత్వం నాలుగోవంతు ఖర్చు భరించేపక్షంలో రిజర్వు బ్యాంకు,కార్పొరేషన్ మిగిలిన మొత్తాన్ని అందజేయగలదని మంత్రి అన్నారు.

వచ్చే రెండు మాసాలలో రాష్ట్రమంతటా ప్రస్తుతం నిర్మాణంలోవున్న 112 సహకార రైసుమిల్లులు పూర్తికాగలవని తెలియజేశారు. తాడేపల్లిగూడెంవద్ద సహకార రైసుమిల్లు పూర్తిఅయినందున వచ్చేనెలలో దానికి ప్రారంభోత్సవం కూడా జరుగగలదని అన్నారు.

కేంద్ర ఆహార వ్యవసాయమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం స్వయంగా తాడేపల్లిగూడెం మిల్లుకు ప్రారంభోత్సవం చేయవచ్చు.

ఆగస్టు ఒకటవ తేదీన ఆర్థికమంత్రి, తాను, మరి కొందరు సమావేశం అయినప్పుడు హైదరాబాద్, విజయవాడ నగరాలలో డిపార్టుమెంటు సహకార స్టోర్సును నెలకొల్పే విషయమై ఆలోచించగలమని పేర్కొన్నారు.

మూడు లక్షలు అంతకు మించి జనాభాగల నగరాలలోనే ఇలాంటి స్టోర్సులను నెలకొల్పడం జరుగుతుందని సహకారమంత్రి తెలియజేశారు.

భారత ప్రభుత్వం ఇలాంటి సహకార డిపోలకు ఏడు లక్షల రూపాయల వంతున సహాయాలు అందజేయగల దన్నారు.

సంగ్రహ ప్రకటనలు

మెషినరీ అమ్మకం

రేష్టన్ స్లైప్ 6. హెచ్. పి. ఆయిల్ ఇంజను, కొత్త భాగములతో మంచికండిషనులో ఉన్నది. అమ్మకమునకుసిద్ధముగ ఉన్నది. వివరములకు వ్రాయండి:

Srinivasa Reddiar, Kolthur P.O., (via) Kannamangalam, Arni Taluk, N.A. Dt.

ప్రకటన

వైద్య రిజిస్ట్రేషను

పంజాబుబోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిస్ట్రేషను గురించి ఉచిత పోస్టుకు వ్రాయండి:

Punjab Academy Fazilka (Punjab)

ఏజంట్లు కావలెను

మా ఆకర్షణీయమైన 1967 పిలో ఆఫ్‌సెట్ వెరైటీ క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు అనుభవముగల ఏజంట్లు కావలెను. మంచి కమీషను, సాదావ్రీతములు కొనదలచినవారు కూడ ఇంగ్లీషులో వ్రాయవచ్చును.

Grams: "PALACE" P.B.No 138 PERCO PICTURE PALACE Sivakasi. Phone: 271.

కావలెను

చీరాల కో ఆపరేటివు స్పిన్నింగు మిల్సు లిమిటెడ్, చీరాల

మా మిల్లులో స్పిన్నింగు డిపార్టుమెంటులో "స్పీడరు"గా పనిచేయుటకు అనుభవముగల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఇంటర్వ్యూకు పిలువబడిన అభ్యర్థులు ప్రయాణ భత్యములను వారే స్వయముగా భరించవలెను. సెలెక్టు కాబడిన అభ్యర్థుల అర్హతనుబట్టి జీతము నిర్ణయించ బడును. ఆగస్టు 1వ తేదీ లోపల దరఖాస్తులు పై అడ్రసుకు చేర వలెను.

మేనేజింగ్ డైరెక్టరు.

ఔషధములు

మధుస్నుహి రక్తశుద్ధి లేహ్యం

దీర్ఘకాల జీర్ణరోగము, కురుపులు, పల్లి రోగిరంగు మచ్చలు, తిమ్మెరలు, గజపిమ్మము, మూసని పుండ్లు, శోభిమచ్చలు హరించును. డబ్బా రు. 5. సులభప్రది—జటిలం మల బద్ధం హరించి కాలవిరేచనం చేయును. డబ్బా రు.1—50. పోస్టు 2—సీసాలకు ఉచితం.

చరకాశ్రమము, సెంటర్, విజయవాడ—3.

ట్రెయినింగు

PUC; SSLC; HSC and Matric పాస్ [లేక] ఫెయిల్ విద్యార్థి, విద్యార్థినులకు: టెలిగ్రఫిస్టులుగను, సిగ్నలర్లుగను, అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

సివిల్ ఇంజనీరింగ్ కాలేజి

మచిలీపట్నం.

రిజిష్టర్డు — స్థాపితము 1955
పోస్టు బాక్సు నం.—33.

కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే బి. ఇ. డిగ్రీకు సమానముగా రికగ్నయిజ్ కాబడిన ఏ.ఎం.ఐ.ఇ. పరీక్షలకు శిక్షణ కోర్సులుకలవు. హయ్యర్ సెకండరీ ప్యాసు అయినవారికి పి.యు.సి. చదివినవారికి బి.ఎస్‌సి. (1st Year) L.C.E., L.M.E., ప్యాసుఅయిన వారికి బి.ఏ., బి.ఎస్‌సి. చదివినవారికి ప్రత్యేక కోర్సులు కలవు. ఏ.ఎం.ఐ.ఇ సంస్థ లభ్యంటి ఎప్పు హెచ్చు పరీక్షా ఫలితములు. ఎడ్మిషన్లు ఇంకా జరుగుచున్నవి. ప్రాస్పెక్టసు, అప్లికేషను ఫారమునకు ప్రిన్సిపాలుగారికి రు. 1—50 పైసలు ఎం. ఓ. పంపవలెను.

ది సర్కారుస్ పాలిటెక్నిక్, మచిలీపట్నం—2.

స్థాపితం: 1956

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారి సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వబడుచున్నది. ఈ సెట్టి సాంకేతికసంస్థ. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి పాస్ VIIth Form. ఫెయిల్ అయినా చాలును. కోర్సు 2 సం:లు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి పి.డబ్ల్యు.డి., ప్రైవేట్, జిల్లాపరిషత్తు, పంచాయతీ, మ్యునిసిపల్ పబ్లిక్‌హెల్తు, ఇంజనీరింగు డిపార్టుమెంటులలో 125 రూ. పై. ఉద్యోగములు దొరకగలవు. 5 సం: లు., తర్వాత గవర్నమెంటు ఎల్. సి. ఇ., ఎల్.ఎం.ఇ. ఎల్.ఇ.ఇ., పరీక్షలకు ప్రైవేటుగా హాజరగుటకు గవర్నమెంటువారు అనుమతి ఇచ్చియున్నారు. గొప్ప విద్యార్హతలుగల అనుభవశాలురైన ఇంజనీర్లచే నడిపించబడుచూ రాష్ట్రమంతటిలో హెచ్చు ఫలితములు, ఫస్టు క్లాసులు పొందుటకు ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ప్రాస్పెక్టసు అప్లికేషను ఫారం ఒకరూపాయి.

ఎన్.టి.జానకిరామం, M.E., A.M.I.E. ప్రిన్సిపాల్.

వైద్య విషయములు

ఋతుక్రమం ఆలస్యం ?

A-1 Lady's Pills

నిశ్చయంగా, భద్రంగా, శీఘ్రంగా, సులభంగా పొకినా క్రమపరచును. ట్యూబ్ రు. 5.50 సీసా రు. 10— ఎక్కువ పరిమాణంతో రు.55— ఆంధ్రలో కెమిస్టులందరివద్ద లభించును. తయారుచేసినవారు.

దేవీ అండ్ కం., వేపేరి, మద్రాసు—7 స్టాకిస్టులు: బైస్ ఫార్మసీ, హైదరాబాద్—1 అరవింద మెడికల్ స్టోర్స్, పార్కు రోడ్డు విజయవాడ, పారమౌంట్ మెడికల్ స్టోర్స్, విశాఖపట్నం: ఒంగోలు: తాతా జాలయ్య నెల్లూరు: భారత్ మెడికల్స్: బందరు: శివరాం మెడికల్స్., కర్నూలు: పద్మా ఏజన్సీస్., తాడిపత్రి: నరసింహారెడ్డి, వగైరా, వగైరా.

ప్రకటనలు

టైపురైటర్సు

టైపురైటర్లు — డూప్లికేటర్లు అమ్ముట కొనుట కొరకు సంప్రదించండి. !

టైపురైటరు ఎంపోరియం, 4—2—119, బడేచావిడి, [పోలీసు స్టేషను ప్రక్కన] సుల్తాన్ బజారు, హైదరాబాద్—1. ఏ. పి.

తారపాలిన్సు

మా పి. ఎస్. [బాండు గవర్నమెంటు] గ్రేడు, 100% వాటరు ప్రూఫ్ గ్యారంటు తారపాలిన్సు అన్ని సైజులలోను అమ్మబడును.

కావలసినవారికి నేడే వ్రాయుడు.

ప్రతి పట్టణముయందు సమర్థులయిన స్టాకిస్టులు కావలెను.

పెనుపోతుల సూర్యనారాయణరావు, సామర్లకోట [ఏ. పి.]

కావలెను

మా అన్నిరకముల పళ్ల అంటుమొక్కలకు, కాయకూర విత్తనములకు, అన్నిరకముల., కొబ్బరి మొక్కలకు— త్వరగా పంటకు వచ్చేవి —స్టేట్లలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసుల నుండి, లేక పంచాయత్ యూనియన్ ఆఫీసుల నుండి ఆర్డర్లు సేకరించుటానికి మంచి జీతంమీద ఏజెంటు రిప్రెజెంటేటివ్‌గ పనిచేయ గోరు అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోర బడుచున్నవి.

కాన్వడిపాడిట్టు కావలసియుండును. ఉత్తరములు దిగువ అడ్రసుకు ఇంగ్లీషులోనే వ్రాయండి.

Messrs. FAROOQUE NURSERY, (Approved by the Govt. of Madras) 7, Huzur Road, COIMBATORE-18.

నోటీసు

అమలాపురం సబుకోర్టులో

O.S. 54/60 E.P. 3/65

డిక్రీదారు: మాలి నరసింహస్వామిమూర్తి వగైరాలు.

7 ప్రతివాది. పేరిచర్ల వెంకటసోమరాజు, గన్నవరం.

సెప్టెంబరు ఓకె అసులులో 7 వాద్యి వేలం నోటీస్సు ఎప్పిపార్ల చేయించినసులభము ఇర్ల సందర్భ వాయిదా 10—8—66 తేదీకి వేశినారు. ఆక్షేపణలు పుష్పచూపెదరు తేదీని హాజరై కోర్టులో తెలియచేయవలెను. లేనిచో ఏకపక్షముగా తీర్పుచేయబడును.

నముడూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, అడ్వకేటు.

టెండరు నోటీసు

గోపాలపురం గ్రామ పంచాయతి

ROC. No. 162/66 Dated 21-7-66

తూర్పుగోదావరిజిల్లా, కొత్తపేటతాలూకా, గోపాలపురం గ్రామపంచాయతీ ఏర్పాటోసి యీదిగువ పనులకు, స్టేషనరీ సప్లైకీగాను సదరు పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే గాని, వారిచే అధికారము పొందినవారిచేగాని పంచాయితీ ఆఫీసువద్ద ది 8—8—66 సాయంత్రం 4 గంటల వరకు సీల్డు టెండర్లు తీసుకోబడును. టెండర్లు అదేరోజు సాయంత్రం 4—30 లకు హాజరైన టెండరుదార్ల ఎదుట తెరువబడును. పనిపేరును ఎదురుగా వివరాలు ఉదహరించి టెండరు ధరావతు చెల్లించి రసీదు టెండరుతో జత పర్చవలెను. షరతులు ఏవైనా ఆఫీసులో తెలుసుకొనవలెను.

1. పంచాయతీ ఆఫీసు కాంపౌండులో సెప్టిక్ లెట్రిన్ కట్టుట.
   ఎస్టిమేటుమొత్తం 2500—
   టెండరు డిపాజిటు 125—
2. మెయిన్‌రోడ్డు ప్రక్క బళ్ళరేవుప్రక్కగా సెప్టిక్ టాంక్ లెట్రిన్ కట్టుట.
   ఎస్టిమేటుమొత్తం 2500—
   టెండరుడిపాజిటు 125—
3. మున్సబుగారి వీధి మెటల్ చేయుట.
   ఎస్టిమేటుమొత్తం 2000—
   టెండరుడిపాజిట్టు 100—
4. బళ్లకట్టునుండి స్కూలు రోడ్డు మెటల్ చేయుట
   ఎస్టిమేటుమొత్తం 3400—
   టెండరుడిపాజిట్టు 170—
5. తాడిపత్రాని యేటు ఒంటి నుండి హరిజనవాడ, జాంబవపేటల మెయిన్ రోడ్డువరకు గ్రావెలు చేయుట
   ఎస్టిమేటుమొత్తం 1500—
   టెండరుడిపాజిట్టు 75—
6. 66—67 సంకు కావలసిన స్టేషనరీ సామానులు సప్లై చేయుట
   టెండరు డిపాజిట్టు 10—

ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

WANTED

పి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయతీ, ప్రైవేట్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు.230వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము (ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు) పి.యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు. ఇంతవరకు అప్లికేషన్ తెప్పించుకొన్న వారు నేరుగావచ్చిచేరవచ్చును. క్లాసులు 4—8—66 తేదీ నుండి ప్రారంభమగును.

K. NAGABHUSHANAM (B.E.) Principal S.C. Engineering College, BELLARY. Registered by the Government.

కావలెను

క్రాఫ్ టీచర్సు ట్రెయినింగు కోర్సులు

1. ఆదర్శ టెక్నికల్ ట్రయినింగుస్కూలు, కల్పనా బిల్డింగ్స్, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా [బాలురకు ప్రవేశం]
2. స్నేహా సాంకేతిక విద్యానిలయం, బోసు రోడ్డు, తెనాలి, గుంటూరుజిల్లా [స్త్రీలకు, బాలికలకు మాత్రమే ప్రవేశం].
3. శ్రీ వేంకటేశ్వర టెక్నికల్ ట్రెయినింగ్ స్కూలు, తిరుపతి. [యువతి, యువకులకు ప్రవేశం] చిత్తూరుజిల్లా.

పై మూడు స్కూల్సు యందును, 66-67 విద్యా సం: రమునకు యువతీ యువకుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతగలవారికి ఉచిత భోజనము.

1 స్పిన్నింగ్, హాండ్‌లూమ్, [కం] అగ్రికల్చర్ [బాలురకు.]

2 టైలరింగ్, కటింగ్, యంబ్రాయిడరీ, డ్రెస్సుమేకింగ్, లేసు, నీడిల్‌వర్కు, డాల్స్ మేకింగ్, కేసు వర్కు [స్త్రీలకుమాత్రమే]. శిక్షణ కాలము 2 సం: రములు. పూర్తి అయిన తదుపరి సాంకేతిక విద్యాశాఖా డైరెక్టర్‌వారిచే [ఐ. ఎస్. ఎల్. సి.] ఇవ్వ బడును, సదరు సర్టిఫికెట్టు పొందినవారు, గవర్నమెంటువారి స్కేలు ప్రకారం వృత్తి ఉపాధ్యాయులుగా పనిచేయ అర్హత కలిగియుందురు.

కరస్పాండెంటువారికి రు 2—00 లు [ఎం. ఓ.] ద్వారా పంపుతూ విహాయొక్క అర్హతలు తెల్పుచు వ్రాయుటతో వచ్చి స్కూల్సు యందు అడ్మిషన్ కావచ్చును,

గమనిక: 8 వ తరగతి ఉత్తీర్ణులు కాని వారికి రాత్రికాలమందు మెట్రిక్‌క్లాసులు జరుపబడును.

మేనేజరు అండ్ కరస్పాండెంటు.

టెండరు నోటీసు

మండపేట మునిసిపాలిటి

ROC. No. 3453/B-1-66

సుమారు రూ. 27,000 —లు విలువ గలిగిన మండపేట సంతలకు పబ్లిక్కు పనులు చేయుటకుగాను ది 5—8—66 మధ్యాహ్నము గం. 4—30 ల వరకు ఈదిగువ సంతకముదారునిచేగాని వారిచే నియమింపబడినవారిచేగాని సీలుచేసిన టెండర్లు తీసుకోబడును.

టెండరు ఫారములు తదితర విషయములు ది 3—8—66 వ తేదీలోగా ఆఫీసులో రూ. 1—02 పై. లు కట్టి పొందవచ్చును.

(సం) యర్రా సుబ్రహ్మణ్యం, స్పెషలు ఆఫీసరు.

వేలం నోటీసు

గుంటూరు తాలూకా పెదకాకాని గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునకు భక్తులచే 1376వ ఫసలీలో సమర్పించబడు కత్తిరించిన పుట్టు వెంట్రుకలు ది 16—6—66 వ తేదీన రు. 6000—లకు శ్రీ మల్లాది సాంబశివరావు [పెదకాకాని] పేర శ్రీ హిందూ దేవాదాయముల కమీషనరువారి పుత్తర్వులకు లోబడి కొట్టివేయుబడినది. పెదకాకాని గ్రామ కాపురస్తుడు షేక్ ఫరీద్‌సాహెబ్ సదరు పాట నక్రమమైనది కాదనిన్నీ తాను రు. 2000లు డిపాజిటు చేసి రు. 7800 —లతో పాటను ప్రారంభించి పాటలో పాల్గొనగలవాడనని ఒప్పుకుని యున్నాడు. కావున శ్రీ కమీషనరు వారి R C No. A-2/20899/66-Z dated 15-7-66 లోని పుత్తరువుల ప్రకారం పై దేవస్థానమునకు సంబంధించిన కత్తిరించిన పుట్టు వెంట్రుకలు ది 4—8—66 వ తేదీ సాయంత్రము 3 గంటలకు పై దేవస్థానమువద్ద తిరిగి వేలము వేయబడును. సదరు పాటయందు పాల్గొనదలచినవారు రు. 2000—లు డిపాజిట్ చెల్లించి పాటయందు పాల్గొనవలెను. సదరుపాట షేకు ఫరీద్‌సాహెబ్ పేర రు. 7,800—లతో ప్రారంభింపబడును. జూలై 1 వ తేదీ నుండి పాటప్రస్తుపు అయ్యేవరకు దేవస్థానము వారిచే వసూలుచేయబడిన కత్తిరించిన పుట్టు వెంట్రుకలు హెచ్చుపాటదారుకు అప్పగింపబడును.

పెదకాకాని, (సం) ఎం.హనిమిరెడ్డి, బి.ఏ. 22—7—66. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

విదేశాలకు మన సరిగమలు

కలకత్తా, జూలై 23:— మనదేశం నుంచి సంగీత పరికరాలు సరికొత్త విదేశాలకు ఎగుమతి అవుతున్నాయట. వేదోద్భూత పై సర్వాకాదేశ గానం కోసం విదేశస్థులు చెవులు పెద్దవిచేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నానాటికీ మన సంగీతవాద్యాల ఎగుమతి ఎక్కువవుతోందట. వీటి కోసం— సింహళం, ఫీజీ, మలేషియా, మారుషియస్, బ్రిటన్, అమెరికాలు చేపిస్తుంటు న్నారుట. మన 'సరిగమలు' విశ్వవీధిలో శ్రుతులు సరిచేయగలవనివాంచించవచ్చు.

బాల నేరాల నిరోధానికి చర్యలు

మద్రాసు గోష్ఠిలో ప్రముఖుల సూచనలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

మద్రాసు, జూలై 23:— ఇండియాలో బాలల నేరాలసంఖ్య నానాటికి పెరిగిపోవడం ఒకపెద్ద సమస్య అయిందని, ఈ సమస్యను సమాజంఅంతా పరిష్కరించాలని, కేవలం పోలీసులు, యితర సంస్థలవల్ల అది సాధ్యం కాదని రహస్యశాఖ డైరెక్టర్ శ్రీ యస్. వి. వర్మ నేడిక్కడ అన్నారు.

సాంఘికరక్షణకు సంబంధించిన రెండు రోజుల గోష్ఠికి శ్రీ వర్మ ప్రారంభోత్సవం జరుపుతూ సాంఘికరక్షణ అనేది సమాజ భద్రతకు పోలీసు, న్యాయశాఖలు, యితర సంస్థల సమన్వయంతో యేర్పాటైందని, అయితే సమాజంలో హక్కులకనుగుణంగా వ్యక్తులను పెంపొందింపజేయడానికి విశాల దృక్పథం అవసరమని అభిభాషించారు.

భారతీయ సాంఘికసేవ మహాసభ రాష్ట్ర శాఖ, గిల్డ్ ఆఫ్ సెంట్రల్ సర్వీసులవారు సంయుక్తంగా ఈ గోష్ఠి నేర్పాటుచేశారు. ప్రజాలికా సంఘంలోని ప్రజాసహకార విభాగం సహకారంతో రాజాజీహాలులో జరిగే ఈ గోష్ఠికి ప్రముఖ సాంఘికసేవకులు, హైకోర్టు న్యాయమూర్తులు, పోలీసు అధికారులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి శ్రీ యం. భక్తవత్సలం ఈ గోష్ఠిని ప్రారంభిస్తూ సమాజంలో దుష్టశక్తులు తలయెత్తడానికి సమాజపు అశ్రద్ధకూడా కొంతకారణమని, పిల్లల చెడునడవడులకు తల్లితండ్రుల పై [illegible] అన్నారు.

సెమినార్ డైరెక్టర్ శ్రీ జె. కె. పానకాల్ గోష్ఠి ఆశయాలను వివరించారు.

పోలీసుశాఖ ఏర్పాటుచేసిన ప్రదర్శనకు ప్రారంభోత్సవం జరిపిన కేంద్ర రహస్య పరిశోధనశాఖ డైరెక్టర్ శ్రీ డి. పి. కోహ్లి నేరాల నిరోధానికి ప్రత్యేక పోలీసుశాఖ అవసరమని సూచించారు.

ప్రైవేట్ బొగ్గుగనులకు ప్రపంచ బ్యాంకు సహాయం లేదు

న్యూఢిల్లీ, జూలై 23:— నాల్గవప్రణాళికా కాలంలో రు 12 కోట్లమేరకు ప్రపంచ బ్యాంకునుంచి విదేశీ మారక ద్రవ్య సహాయాన్ని సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వవలసినదిగా ప్రైవేటు బొగ్గు గనుల కంపెనీలుచేసినవిజ్ఞప్తిని భారత ప్రభుత్వం త్రోసిపుచ్చినట్టు అభిజ్ఞవర్గాలవార్తలు తెలియజేస్తున్నాయి.

బొగ్గుగనులకు అవసరమైన యంత్రపరికరాలు, విడిభాగాల దిగుమతుల నిమిత్తం రు 4 కోట్లమేరకు విదేశీ కరెన్సీని సమకూర్చాలని ఈ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. మిగతా రు 8 కోట్లు అదనపు దిగుమతులకు, అదనపుపెట్టుబడులకు అవసరమౌతుంది.

ఈ సందర్భంలో ప్రపంచ బ్యాంకు సహాయానికి బదులు, ప్రైవేటు బొగ్గుగనులకంపెనీలు పారిశ్రామిక బుణాలు, పెట్టుబడుల కార్పొరేషన్‌సహాయాన్ని కోరడంమంచిదనీ, నిరిమితమైన కార్యక్రమాలకు గాను ఈ సంస్థ విదేశీ కరెన్సీని సమకూర్చగలదని భారతప్రభుత్వం సలహా ఇచ్చింది.

ఆహార కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మార్పిడి సమస్య

ఇంకా ఒక నిర్ణయం జరగని పరిస్థితి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 23:— ఆహారధాన్యాల కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మద్రాసు నుంచి మరొకచోటికి తరలించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ఒక నిర్ణయం గైకొనలేదు.

ఇది అఖిలభారతానికి చెందిన సంస్థ కనుక దీని ప్రధాన కార్యాలయాన్ని అన్ని ప్రాంతాలకూ కూడలిగా ఉండేచోట నెలకొల్పాలన్న ప్రతిపాదన ఒకటి వచ్చింది. దీనిని దేశంలో ఎక్కడో ఒక మూల ఉంచడం దేనికని పార్లమెంటులో పలువురు సభ్యులు ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే దీనిని మరొకచోటికి మార్చాలన్న ప్రతిపాదనతో ఏర్పడిన ప్రధాన అవరోధం స్థలం సమస్య. కానీ ఈసంస్థ ఒక రాజధానిలోనే కాని, కూడలి ప్రాంతంలోనే కాని ఉండవలసిన అవసరంలేదని కేంద్ర ఆహార శాఖ భావిస్తున్నది. ఏమైనా దీని ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీకి మారిస్తేనే క్షేమంగా ఉంటుందన్న వాదన బలం చేకూర్చుకుంటున్నది.

రైల్వే వర్క్‌షాపులో చోరీ

మొంఘీర్, జూలై 23:— ఇక్కడికి సమీపంలోని జమాల్పూర్‌లోగల తూర్పు రైల్వే వర్క్‌షాపు స్టోర్ తలుపులను ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి లోపలి యంత్రభాగాలను పెక్కింటిని అపహరించుకు పోయారని పోలీసులు చెప్పారు.

ఈ దొంగతనం గత ఆదివారం నాడు జరిగింది.

జిబ్రాల్టర్ నుంచి విమాన దళాల ఉపసంహరణకు బ్రిటన్ నిర్ణయం

లండన్, జూలై 24:— మధ్యధరా సముద్రప్రాంతంలో జిబ్రాల్టర్ వద్దనున్న తమస్థావరంనుంచి రాయల్ వైమానికదళానికి చెందిన దాదాపు మొత్తంసైనిక, పౌరసిబ్బందితోపాటు, ఉత్తర అట్లాంటిక్ సంధిరాజ్యాల సంస్థ ఆధ్వర్యంక్రింద నిర్వహించబడుతున్న షాకెల్టన్ జలాంతర్గామి విధ్వంసక విమాన దళాన్ని కూడా బ్రిటన్ ఉపసంహరించగలదని రక్షణ మంత్రిత్వశాఖ నిన్న ఇక్కడ ప్రకటించింది.

రక్షణ వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో వెలువరించిన శ్వేతపత్రంలోనే ఈ ప్రతిపాదన గురించి పేర్కొనబడినట్లు, అయితే స్టెర్లింగ్ నిల్వలలో ఏర్పడిన ప్రతిష్టంభనవల్ల ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పొదుపుచర్యల దృష్ట్యా ఈ ఉపసంహరణ కార్యక్రమాన్ని త్వరితగతిని నిర్వహించడానికి సంకల్పించినట్లు ఈ ప్రకటనలో వివరించబడింది.

జిబ్రాల్టర్ వద్దగల స్థావరంలో రాయల్ వైమానిక దళానికి చెందిన సిబ్బంది దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారు: మధ్యధరా ప్రాంతంలోను, తూర్పుఅట్లాంటిక్ ప్రాంతంలోను జలాంతర్గామి రక్షణ వ్యూహంలో ఒక భాగంగా షాకెల్టన్ విమానదళం వినియోగించబడుతున్నది.

షాకెల్టన్ విమానదళం యుద్ధకాలంలో నాటో ఆధ్వర్యం క్రిందనే ఉండగలదని రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది.

లఘు పరిశ్రమల అభివృద్ధికి రు.70 కోట్లు

స్టేట్ బ్యాంకు కృషిపై సమీక్ష

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24:— పది సంవత్సరాల క్రిందట ప్రవేశపెట్టిన పథకానుసారంగా 1966 మార్చి 31 వ తేదీ వరకు దేశంలో లఘుపరిశ్రమలకు స్టేట్ బ్యాంకు డెబ్బదికోట్ల రూపాయలమొత్తాన్ని పెట్టుబడి పెట్టింది.

స్టేట్‌బ్యాంకు, దానిసహాయక బ్యాంకుల [ఎడ్వైజరీ] కేంద్ర సమన్వయసంఘం సమావేశం జూలై 22 వ తేదీన ఇక్కడజరిగింది. స్టేట్‌బ్యాంకు అధ్యక్షుడు శ్రీ దవే అధ్యక్షత వహించారు. దేశంలో లఘుపరిశ్రమల అభివృద్ధికి, నిర్బంధాలు ఏర్పడిన ఆర్థిక పరిస్థితి కాలద్వారా బ్యాంకు, సహాయక బ్యాంకులుచేసిన కృషిని ఈసమావేశం సమీక్షించింది.

బ్యాంకులు చేసిన కృషిని సమీక్షించడానికి కేంద్ర సమన్వయ సంఘం ఆరుమాసాలకు ఒకసారి ఇలా సమావేశమవుతూ ఉంటుంది.

ధరల స్థిరీకరణకు తీవ్ర చర్యలు

శ్రీ ఎస్. కె. పాటిల్ వివరణ

బొంబాయి, జూలై 23:— ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీవ్రచర్యలను గైకొనడానికి తలపెట్టినదని కేంద్ర రైల్వేలమంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నేడిక్కడ భారత అంతర్జాతీయ క్లబ్‌లో తెలిపారు. రూపాయి విలువ తగ్గింపును అవకాశంగా తీసుకుని దుకాణదారులు సంఘవిద్రోహకరచర్యలకు పాల్పడుతున్నా రన్నారు. జపాన్, ఫ్రాన్సు ప్రగతి పంథాలను భారతదేశం అవలంబించగలదని ఆయన ఆశాభావం ప్రకటించారు.

అజ్ఞాత నాగాల నాయకత్వంలో మార్పు?

కోహిమా, జూలై 23:— అజ్ఞాత నాగాల నాయకత్వంలో ఈ వారంలో కొంతమార్పు వచ్చినట్లు తెలుస్తున్నది. శ్రీ ఇసాక్‌సూను అజ్ఞాత 'ఫెడరల్ ప్రభుత్వం'లో విదేశాంగ కార్యదర్శి పదవినుండి తొలగించినట్లు అజ్ఞాత వర్గాలద్వారా తెలియవచ్చింది. ఆయన స్థానే కొత్తవారిని నియమించడం జరగలేదు.

ఈ ఏడాది ప్రధానిని కలుసుకున్న అజ్ఞాత నాగనాయకుల బృందంలో శ్రీ ఇసాక్‌సూ అత్యంత ప్రధానవ్యక్తి.

యువజన ఉద్యమ కర్తలకు శ్రీ మెహతా సలహా

న్యూఢిల్లీ, జూలై 23:— యువజనుల పట్ల బాధ్యతలను నిర్వహించడంలో రాజ్యాంగంలో పొందుపరచబడిన జాతీయ, మత రహిత, ప్రజాస్వామ్య, సాంఘిక న్యాయసూత్రాలను దేశంలోని యువజన ఉద్యమం ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ప్రణాళిక శాఖమంత్రి శ్రీ అశోక మెహతా నేడు సూచించారు.

యువజనుల సమస్యలపై వర్కింగు గ్రూపు సమావేశం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు సభకు అధ్యక్షత వహించారు.

యువజన కార్యక్రమాలు రూపొందించడానికి, యువజనుల అభిప్రాయాలను సేకరించడానికిగాను 14, 30 సంవత్సరాలమధ్య వయస్సుగల యువజన ప్రతినిధులను సమావేశపరచాలని శ్రీ మెహతా సూచించారు.

స్నేహపూరిత వాతావరణంలో కార్యక్రమాలు అములు జరపాలన్నారు.

విద్యార్థి సహకారసంస్థల అనుపూర్తి పద్ధతు యిప్పుడానికి ప్రభుత్వం అంగీకరించినదని డాక్టర్ డి. ఎస్. కొఠారి తెలిపారు. యువజనులు తమసమస్యలను తామే పరిష్కరించు కోవాలని డాక్టర్ కొఠారి కోరారు.

జంటనగరాలలో కోళ్ళ పెంపక కేంద్రాలు

మొక్కజొన్నల కొరతవలన దెబ్బతినే పరిస్థితి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24:— హైదరాబాద్ నగరంలో దిగుమతి కాబడే జొన్న పిండిని హైదరాబాద్ కోళ్ళ పెంపకందార్ల సంఘానికి సరాసరిగా సరఫరా చేస్తే ఆ సంఘం సభ్యులందరికి సక్రమంగా అందగలదని ఆ సంఘం ప్రభుత్వానికి విజ్ఞాపన చేసింది.

ఆ సంఘం కార్యదర్శి శ్రీ వినాయకరావు గురువారం పశుగణ సంక్షేమశాఖ డైరెక్టరును, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ను సందర్శించి ఈ విజ్ఞాపనచేశారు.

మొక్కజొన్నలను ఎగుమతి చేయడానికి ఇటీవల ప్రభుత్వం అనుమతించింది. మొక్కజొన్నలే కోళ్ళకు ప్రధానాహారం. మొక్కజొన్నలను ఎగుమతి చేస్తున్నందున మార్కెట్‌లో అవి దొరకడం కష్టంగా ఉన్నది. అధిక ధరలకు, అదైనా పలుకుబడిగల పెద్దలకు మాత్రం మొక్కజొన్నలు లభిస్తున్నవని సంఘం కార్యదర్శి వివరించారు.

ఈ కారణంగా కోడిగ్రుడ్ల ఉత్పత్తిలో కనీసం ముప్పది శాతం వరకూ తగ్గుదల ఏర్పడినదనీ, ఒక్కొక్క కోళ్ళ పెంపక కేంద్రం నుంచి ప్రతిరోజు వెయ్యి గ్రుడ్లు ఇంతక్రితం లభ్యపడుతూ ఉండేవనీ, ఇప్పుడు ఏడుపందల గ్రుడ్లు మాత్రమే లభిస్తున్నదనీ, గత పదిహేను రోజులనుంచీ, కోడిగ్రుడ్ల ఖరీదు నూటికి నూరుపాళ్ళు హెచ్చినదనీ, అంటే పదిహేను రోజులక్రితం ఒక్కొక్క గ్రుడ్డు రెండణాలకు లభించేది, అప్పటినుంచి నాలుగణాల చొప్పున దొరుకుతున్నవనీ వివరించారు.

జంటనగరాలలో పరిస్థితి ఇంకా కొన్నాళ్ళపాటు ఇలాగే ఉండే పక్షంలో కోళ్ళ పెంపక క్షేత్రాలు బాగా దెబ్బతినగలవనీ, ఇంతవరకు ఇవి చెప్పుకోతగినంతగా అభివృద్ధి పొందుతూ వస్తున్నవనీ, తెలియజేశారు.

జంట నగరాలలో ముప్పది కోళ్ళ పెంపక కేంద్రాలు కలవు. వీటిలో రోజుకి దాదాపు మూడు లక్షల గ్రుడ్లు లభిస్తూ ఉండేవన్నారు.

ఆరణి ప్రభుత్వోన్నత పాఠశాలలో సారస్వత సంఘాలు

ఆరణి, జూలై 24:— చెంగల్పట్టుజిల్లా ఆరణి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఆంధ్ర ఆంగ్ల, తమిళ, హిందీ సారస్వత సంఘాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఆరణి పంచాయతీ అధ్యక్షుడు శ్రీ మాచర్ల సుబ్రహ్మణ్యంఅధ్యక్షత వహిస్తూ విద్యార్థులు సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలలో తగిన ప్రవేశం కల్పించుకొని, అభివృద్ధి చెందవలెనని సూచించారు.

పొన్నేరి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ యస్. ఎ. జయపాల్ ప్రారంభోపన్యాసమిస్తూ విద్యార్థులు అప్పుడప్పుడు సమావేశముల నేర్పరచి సాహిత్య విషయాలను చర్చించుకొంటూ మాతృభాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకొనవలెనని ఉద్బోధించారు.

పాఠశాలభవన నిర్మాణ సంఘ కార్యదర్శి శ్రీ ముని రామయ్య తెలుగుభాషలోని మాధుర్యాన్ని గురించి ఉపన్యసించారు. ఆరణి పాఠశాలా ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. ఎస్. జాన్ అతిథులకు స్వాగతం పలికారు. ఆంగ్లసంఘ కార్యదర్శి వందన సమర్పణ గావించారు.

రాష్ట్ర మంత్రుల పర్యటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 23:— మునిసిపల్ పరిపాలన, అటవీశాఖలమంత్రి శ్రీ చెంచురామానాయుడు కందుకూరు తాలూకాలో జూలై 26 నుంచి 29 వరకు పర్యటిస్తారు. జూలై 30కి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

మహిళాసంక్షేమశాఖ మంత్రిణి శ్రీమతి సదాలక్ష్మి జూలై 26న మహబూబ్‌నగర్‌కు బయలు దేరుతారు. అక్కడి సంరక్షణ కేంద్రంలో [ఆఫ్టర్‌కేర్‌హోమ్] ఉత్పత్తి విభాగానికి ప్రారంభోత్సవం జరుపుతారు. ఆరాత్రికే హైదరాబాద్ చేరుకుంటారు.

ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగుల నియామకం

విశాఖపట్టణం, జూలై 24:— ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీశాఖ అధిపతి ప్రొఫెసర్ శ్రీ కె. సచ్చిదానందమూర్తి, విశ్వవిద్యాలయం రెక్టర్‌గా [ఇంగ్లీషులో] నియమించబడ్డారు. లోగడ ఈస్థానంలో, ప్రస్తుతం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ అయిన ప్రొఫెసర్ శ్రీ కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ వుండేవారు. ఆంగ్లభాషాశాఖ అధిపతిగా శ్రీ కె. విశ్వనాథం నియమితులయ్యారు. ఈ పదవిని కూడా లోగడ శ్రీ శ్రీనివాస అయ్యంగార్ నిర్వహించేవారు. [పు. వి]

హనోయ్‌పై నేపామ్ బాంబులు

ఉత్తరవియత్నామ్ ఆరోపణ

సింగపూర్, జూలై 23:— హనోయ్ నగరంపై ఇటీవల జరిగిన విమానదాడులలో నేపామ్‌బాంబులను విచ్చలవిడిగా ప్రయోగించారని ఉత్తరవియత్నామ్ ఆరోపించింది. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలోను, నీటిసరఫరా కేంద్రాలపై, నితర ప్రజోపయోగకేంద్రాలపై నేపామ్‌బాంబులను పనిగట్టుకొని అమెరికా ప్రయోగిస్తున్నదని ఉత్తరవియత్నామ్ విమర్శించింది.

పెట్రోలు గిడ్డంగులపై దాడులు జరిపారనడం అబద్ధమనీ, ప్రజలు నివసించే ప్రాంతాలపైనే కేంద్రీకరించి అమెరికా దాడులు సాగిస్తున్నదని హనోయ్ రేడియో స్పష్టం చేసింది.

గత అయిదునెలలలో అమెరికాదాడులకు 100 పాఠశాలలు, 80 చర్చీలు, 230 బౌద్ధదేవాలయాలు గురిఅయినవి.

ఇండో చైనా ప్రాంతానికి యుద్ధాన్ని విస్తరింపచేసే నిమిత్తం కంబోడియాపై రెచ్చగొట్టేచర్యలు కొనసాగుతున్నవని థాయ్‌లెండులో సైనికస్థావరాల విస్తరణ కార్యక్రమం జోరుగాసాగిపోతున్నదని ఉత్తరవియత్నామ్ విమర్శించింది.

లావోస్‌పై అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం కార్యకలాపాలు

పూర్తిగా నిలిచిపోవాలని పాథెట్‌లావో సూచన

హాంగ్‌కాంగ్, జూలై 23:— లావోస్‌లోని అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం తన కార్యకలాపాలన్నిటిని నిలిపివేయాలని లావోస్‌లోని కమ్యూనిస్టు అభిమానవర్గం పాథెట్‌లావో అన్నట్లు న్యూచైనా న్యూస్ ఏజన్సీ ప్రకటించింది.

"ఇండియా, కెనడాల సభ్యులు జెనీవా ఒడంబడికలను ఉల్లంఘిస్తూ లావోస్‌కు వ్యతిరేకంగా దురాక్రమణ విధానాన్ని అనుసరిస్తున్న అమెరికాతో చేతులు కలిపారని పాథెట్‌లావో రేడియో అన్న ఈ ప్రకటన పేర్కొన్నది.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘంలో పోలెండ్‌కు కూడా సభ్యత్వంవున్నది.

లావోస్ తటస్థ్యానికిహామీయిచ్చిన 1962 నాటి జెనీవా సమావేశంలో పాల్గొన్న దేశాలు అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం కార్యకలాపాలకు స్వస్తిచెప్పడానికి అవసరమైన చర్యలను తీసుకోవలసిందని పాథెట్‌లావో ప్రకటన కోరింది.

నూతన మంత్రివర్గం ఏర్పాటులో సుహార్తో ఇబ్బంది

లండన్, జూలై 23:— ఇండోనేసియా నూతన మంత్రివర్గం యేర్పాటువిషయంలో జనరల్ సుహార్తో కొంత యిబ్బంది ఎదుర్కొంటున్నట్లు కౌలాలంపూర్, సింగపూర్‌లలోగల అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. నూతన మంత్రివర్గాన్ని ఆగస్టు 17 వ ఇండొనేసియా స్వాతంత్ర్యదినోత్సవంరోజు ప్రకటించాలనుకుంటున్నారు.

గతంలో ఇండొనేసియా రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించిన విద్యార్థులు విదేశాంగ మంత్రిఅయిన డాక్టర్ ఆడంమాలిక్‌ను బలపరుస్తున్నారు. అందువల్ల, వారిని సమాధాన పరచడానికి డాక్టర్ మాలిక్‌కునూతన మంత్రివర్గంలో స్థానంయివ్వగలనని జనరల్ సుహార్తో వాగ్దానం చేశారు. డాక్టర్ మాలిక్ భవితవ్యం నిర్ణయం అయ్యేవరకు మలేసియాతో అనిశ్చిత పరిస్థితి వుంటుంది. ఎందుకంటే, ఆయన ఉభయదేశాలమధ్య సత్సంబంధాలకోసం అత్యంత చెందుతున్నారు.

జకార్తాలో మంత్రివర్గం యేర్పాటు యత్నాలు జరుగుతుండగా మలేసియా అధికారులు, బాంకాక్ ఒప్పందాన్ని ఇండొనేసియా సవరించలేదంటున్నారు. అయితే, ఈ పని నూతన మంత్రివర్గం యేర్పాటు అయినపిదప జరుగుతుందని ఇండొనేసియా వర్గాల వారంటున్నారు.

ఆరుగురు విప్లవకారుల విడుదల

కొలంబో, జూలై 23:— ఫిబ్రవరి 17వ తేదీన విప్లవచర్యలలో పాల్గొన్నారనే అనుమానంమీద పోలీసులు స్వాధీనంచేసుకొన్న నలుగురు మిలిటరీ వ్యక్తుల్నీ, యిద్దరుపౌరుల్నీ నిన్నటిదినం విడుదలచేశారు.

పోలీసులు నిర్బంధంలోవుంచిన ఇరవై ఆరుమందిలోవున్న అనుసరా రాణికి వ్యతిరేకంగా కుట్రచేశారని, సింహళ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారనీ నేరం మోపబడింది.

అయితే, విడిచిపెట్టిన ఈ ఆరుగురినీ, వారి నివాసప్రాంతాలు వదలివెళ్ళవద్దనిపుత్తర్వు లిచ్చారు. వీరిలో ఒక కెప్టెన్, ఒక లెఫ్టినెంట్ కూడా వున్నారు. తక్కినవారిమీద విచారణ ఈ నెల 25వ తేదీన జరుగుతుంది.

ఉస్మానియాలో జర్మన్‌భాష అప్షనల్ సబ్జెక్టు

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 23:— ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మన్ భాష ఒక అప్షనల్ సబ్జెక్టుగా ఫస్టు డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్ట బడుతుంది.

నిజాం కళాశాలలో, మహిళా కళాశాలలో ఈ విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం బి.ఏ. కోర్సు ప్రారంభింప బడుతున్నది.

రెండేళ్లలో ఇండియాలో రాకెట్ల నిర్మాణం

పూనా, జూలై 23:— మరి రెండేళ్లలో ఇండియా వాతావరణ విశేషాలను అధ్యయనం చేయడానికి వినియోగించే రాకెట్లను తయారుచేయనున్నది. ఈ రాకెట్లు నూటికి నూరుపాళ్ళు ఇండియాలోనే తయారవుతాయి. భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఈరాకెట్ల నమూనాలను రూపొందించి, నిర్మాణ బాధ్యత వహించారు.

అమెరికన్ వైమానిక అంతరిక్ష పరిశోధన వ్యవహారకర్త శ్రీ డోనావాన్ ఫాండర్, విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీ పి. రాధాకృష్ణన్ నాయర్ ఈవిషయాన్ని నేడిక్కడ వెల్లడించారు.

సియాల్‌కోట రంగంలో భూగర్భ రహదారి

పాకిస్తాన్ సేనల నిర్మాణం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

జమ్మూ, జూలై 23:— సియాల్‌కోట రంగంలో ఇండో — పాక్ సరిహద్దు పొడవునా పాకిస్తాన్ సైన్యం భూగర్భ రహదారి నిర్మాణాన్ని పూర్తి కావించినట్లు ఇక్కడ అధికారపూర్వక వార్తలనుబట్టి తెలిసింది.

12 మైళ్ళ పొడవుగల ఈ రోడ్డు సియాల్‌కోట నగరాన్ని, జఫ్రారోవాల్‌ను కలుపుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాకిస్తాన్ సైనిక సిబ్బంది రెండువేలమంది నాలుగు నెలలపాటు పడ్డారు.

సరిహద్దులలో సేనలకు సరఫరాలను తరలించే ఉద్దేశంతో ఈ రోడ్డు నిర్మించారు.

ఇదిలావుండగా ఈ రంగంలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దు పొడవునా అనేక బంకర్లను నిర్మించినట్లు కూడా తెలిసింది.

మంటలలో పడిన బౌద్ధసన్యాసి మృతి

హత్యానేరంగా భావించి పోలీసులుదర్యాప్తుచేస్తున్న వైనం

సైగాన్, జూలై 23:— ఒక బౌద్ధ యువక సన్యాసి రెండు రోజుల క్రితం ఇక్కడ యున్న ధోరణిని ప్రదర్శించే మత వర్గాలవారు, రాజకీయ వర్గాలవారు సమావేశం జరుపుతున్న చోటుకు ముందుగా మంటలలోని కురికాడనీ, అతను నేడు ఆసుపత్రిలో మరణించాడనీ, పోలీసులు అన్నారు.

24 ఏళ్ళ ప్రాయంగల యువకుడు దక్షిణ రాష్ట్రంలోని తన దేవళం నుంచి సైగాన్‌కు రావలసిన ఉత్తర్వు లివ్వబడ్డాయనీ, బస్సుస్టాపు వద్ద ఒకరు అతనిని కలుసుకుని సమావేశం జరిగే చోటుకు తీసుకువెళ్ళారనీ, దారిలో వ్యూహాను కొర్పొస్తున్నట్లుగా అతనికి తోచలేదనీ, ఆ తర్వాత అతడు మంటలలో పడివున్నాడని పోలీసులు అన్నారు.

బస్సు స్టాపువద్ద అతనిని కలుసుకున్నవానికోసం పోలీసులు చూస్తున్నారు. దీనిని వారు హత్యగా భావిస్తున్నారు.

ఆ సన్యాసి పేరు థిచ్‌హోయి ఆట.

కమ్యూనిస్టులకు చిక్కిన ఒక అమెరికన్ నౌకాదళ వైమానికుడు తప్పించుకుని పారిపోయి వచ్చాడని అమెరికన్ సైన్యాధికారులు అన్నారు.

ప్రపంచ రాజ్యాలన్నీ పాల్గొనగల ఆయుధ విసర్జన సమావేశం

జరిపించాలని హంగరీ, రష్యాల సూచన

మాస్కో, జూలై 23:— అన్నిదేశాలు పాల్గొనగల ప్రపంచ ఆయుధ విసర్జన సమావేశం జరిపించాలని — హంగరియన్, సోవియట్ విదేశాంగ మంత్రులు నిన్న రాత్రి సంభాషణలకు వెలువరించబడిన ప్రకటన కోరారు.

అమెరికా, మరికొన్ని సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలలో అనుసరిస్తున్న దురాక్రమణ విధానం ప్రపంచంలోని శాంతిప్రియరాజ్యాలు ఆయుధవిసర్జనసాధనకు ఆయుధనిర్మాణంలో పోటీని నిలిపివేయించడానికి ఎక్కువగా కృషిచెయ్యవలసిన అవసరం ఏర్పడ్డదని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయుధవిసర్జనసాధనకు అన్ని రాజ్యాలు పాల్గొనే సమావేశం జరిపించడానికి తగు చర్యలు తీసుకోవాలని హంగరీవిదేశాంగమంత్రి శ్రీ జానోస్ పీటర్, సోవియట్ విదేశాంగమంత్రి శ్రీ ఆంద్రీ గ్రోమికోలు అన్నారు.

భద్రతాసంఘానికి సిరియాపై ఇజ్రేల్ ఫిర్యాదు

అత్యవసరంగా సమావేశం జరిపించాలని సూచన

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, జూలై — : ఇజ్రేల్ నిన్న సిరియాపై దురాక్రమణ నేరం ఆరోపిస్తూ, భద్రతా సంఘం అత్యవసరంగా సమావేశం కావాలని తనవుత్తరువు కూడా కోరింది.

సిరియా అభ్యర్థనపై భద్రతా సంఘం యింతకు ముందే సోమవారంనాడు సమావేశం జరిపించడానికి ఏర్పాటు చేసింది.

సిరియా సాయుధ బలాలు పదే పదే నిన్న దురాక్రమణ చర్యలకు ఇజ్రేల్ లకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిరియన్ ప్రభుత్వ ప్రతినిధులు బెదిరింపులను గమనించవలసినదని ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ మై... భద్రతా సంఘాన్ని కోరారు.

రేడియో

మంగళవారం, జూలై 26
శక 1888—శ్రావణ 4

హైదరాబాద్—ఎ 405.4మీ.
ఉదయం: 6—00 వందేమాతరం కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తి ముక్తావళి, 6—50 స్వర పల్లరి, 7—00 తె. వా., 7—15 విజయవాడ ఎ వలె, 8—30 విజయవాడ ఎ వలె, 11—45 ఉన్నత పాఠశాలలకు. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము. 1—00 వనితావాణి, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడ వలె, 6—15 ప్రాంతీయ వార్తలు 6—25 ప్రస్తుతాంశం. 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 భారతీయ న్యాయశాస్త్ర పరిణామము ప్రసంగం 8—00 మీరు కోరిన పాటలు, 9—30 విజయవాడ వలె, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ.
ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వాద్య సంగీతం షేక్ చినమౌలా సాహెబ్: నాదస్వరం. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ—357.1మీ.
ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తి రంజని, 6—45 సూక్తి ముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—15 చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, 7—45 సంగీత శిక్షణ, 8—30 ఆర్. సుబ్బారావు: వీణ. మధ్యాహ్నం: 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 గానసుధ, 12—15 వార్తలు వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి. సాయంత్రం: 5—30 స్థానిక ప్రకటనలు; 5—35 లలిత సంగీతం పురాణ కాలక్షేపం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంట సీమలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 రేడియో వార్తావాహిని, 7—45 చిత్రతరంగిణి-ఫిల్మ్ సంగీతం, 8—15 పెరిగిపోతున్న పట్టణాల నంకుల జీవనముతో బయలు దేరుతున్న మానసిక సమస్యలు ప్రసంగం, 8—25 పల్లెపాట, 9—30 పద్మవ్యూహం, పోలికలు, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.
ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 ఎస్. మాలతి, 7—30 సంగీతామృతం వేదారణ్యం వేద మూర్తి: నాదస్వరం, 8—15 జి. ఎస్. బాల సుబ్రహ్మణ్యం, 9—45 ఎస్. మాలతి. మధ్యాహ్నం: 1—55 ప్రాంతీయ వార్తలు. సాయంత్రం: 5—30 వి. పద్మావతి: వీణ, 8—30 శ్రోతలుకోరిన పాటలు, 9—15 పల్లడం వి. ఎస్. రాజన్: వేణువు, 11—00 మరుత్తువక్కుడి రాజగోపాల అయ్యర్, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.
ఉదయం: 6—00 మద్రాస్ ఎ వలె. 7—00 తె. వా., 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం: 1—50 తె. వా. సాయంత్రం: 6—40 వి. పద్మావతి: వీణ, 7—00 తె. వా., 7—15 సామాన్యుని సమస్యలు, వసతి సౌకర్యాలు ప్రసంగం, 7—30 గీత మాలిక, 10—35 ప్రసార సమాప్తి.

రేపల్లె తాలూకా అతివాద కమ్యూనిస్టు బహిరంగసభ

రేపల్లె, జూలై 24:— తాలూకా అతివాద కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన యిటీవల చుక్కడి స్నేహితౌకుపట్ట జరిగిన బహిరంగ సభకుపట్టణసంఘ అధ్యక్షులు శ్రీ లాజరస్ అధ్యక్షత వహించారు. శ్రీ హవిలాల గోపాలకృష్ణయ్య [ఎం. ఎల్. ఏ.] మాట్లాడుతూ వియత్‌నామ్‌పై అమెరికా జరుపుతున్న హింసాత్మక చర్యలను గర్హించారు. రూపాయి విలువ తగ్గించినందువల్ల మనకు కలిగిన లాభనష్టాలను వివరించారు. కామ్రేడ్ శ్రీ యాపూరు సుబ్బారావు, శ్రీ కొరటాల సత్యనారాయణ, శ్రీ మండే పిచ్చయ్య ప్రభృతులు ప్రసంగించారు. [మ. వి.]

రేపల్లెసమితి సర్వసభ్యసమావేశం

రేపల్లె, జూలై 24:— రేపల్లె పంచాయతి సమితి సర్వసభ్య సమావేశం ఇటీవల సమితి కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీ డి. వి. బుచ్చిరావు అధ్యక్షతన జరిగింది. జిల్లా పరిషత్ గ్రాంట్లు సమితి జనరల్ ఫండ్సు నుంచి— రేపల్లె తుమ్మలరోడ్‌కు రు. — 3,00,000 లు మంజూరుచేస్తూ తీర్మానించారు. ఇంకను మరికొన్ని అంశాలు తీర్మానించబడ్డాయి.

శ్రీ శైవమహాపీఠం

హైదరాబాద్, జూలై 24:— ఇటీవల హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లో శ్రీ ముదిగొండ శంకరారాధ్యులవారి పతనంలో సర్వ శైవ సభ్యసమావేశము జరిగింది. ఈక్రింది వారు పాలకవర్గంగా ఎన్నికచేయబడ్డారు: శ్రీ శైవమహాపీఠాధ్యులుగా శ్రీ ఇవటూరి సోమనాథారాధ్యులు, కార్యదర్శిగా శ్రీ చాగంటి శంకరశాస్త్రి, సహాయ కార్యదర్శిగా శ్రీ శివలెంక బసవయ్యశాస్త్రి, పాలకసమితి సభ్యులుగా శ్రీ కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు, శ్రీ శ్రీపాద చిదంబరశాస్త్రి, శ్రీ బండారు చంద్రశేఖరేశ్వరరావు ప్రభృతులు ఎన్నిక అయ్యారు.

చోరీ నేరారోపణపై జైలు శిక్షలు

పెద్దాపురం, జూలై 24:— ఎంగెవర్తి గ్రామంలో శ్రీ పేరేటి తమ్మిరాజు ఇంటిలో ఫారెండి సుమారు పెయ్యిరూపాయల విలువగల బంగారు వస్తువులను పెట్టెలను దొంగిలించిన నేరానికి షరాజీ నేరస్తులు ప్రత్తిపాడు వాస్తవ్యులైన షరీ తోపురాజు, వెంకటారి వెంకటేశ్వర్లను పెద్దాపురం మున్సబు మెజిస్ట్రేట్ శ్రీ సి. శంకరప్ప చెరి ఆరునెలలు జైలుశిక్ష విధించారు.

పులిమేరుత శ్రీ చిన్న నాగేశ్వరరావు సుగర్ ఫ్యాక్టరీలో పారిశుద్ధి ఫ్యాక్టరీకి సంబంధించిన వాపెర్లు మొదలైనవి దొంగిలించి సందుకుగాను, గొల్లలమామిడాడ వాస్తవ్యులు పెట్ల రామిరెడ్డికి మున్సబ్ మేజిస్ట్రేట్ రెండునెలలు జైలుశిక్ష వేశారు.

పెద్దాపురంలోని శ్రీ కంఠంపాటి ఎంగిశ్వేరరావు ఇంటిలో బియ్యం, దుప్పటి దొంగిలించునపోతూ, శ్రీ ముప్పన వీర్రాజు ఇంట్లో కప్పపుల్లలు పేడ్చుండగా పట్టుబడిన షరాజీ నేరస్తుడు తమ్మనబోయిన అప్పారావుకు ఆరునెలలు, పెద్దాపురం నెకెండరి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సి. గోపాల కృష్ణారావు ఇంట్లో ప్రవేశించి స్టెయిన్‌లెస్ స్టీల్ ఇత్తడిపాత్రలు, పెద్దాపురం మలేరియా హెల్త్ ఇన్‌స్పెక్టరు శ్రీ భావరాజు లక్ష్మీనారాయణ ఇంట్లో చోరబడి ఇత్తడి సామగ్రి దొంగిలించినందుకు పెద్దాపురం వాస్తవ్యుడు కుంచే సూర్యారావుకు మున్సబ్ మేజిస్ట్రేట్ శ్రీ శంకరప్ప రెండునెలలు జైలుశిక్ష విధించారు.

పెద్దాపురం పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ మహమ్మద్ ఇబ్రహీమ్ నేరస్తులను అరెస్టు చేసి మున్సబ్ మేజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళపై కేసులు పెట్టారు. [మ. వి.]

మిలిటరీ తుపాకి అపహరణ నేరం క్రింద జైలు శిక్ష

తెనాలి, జూలై 24:— నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో జూన్ 21వ తేదీన మద్రాసు—హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌మూడవతరగతిలోగి నుండి ఆవడికి చెందిన విమానశాఖలోని ఒక వ్యక్తి తాలూకు సూట్ కేస్‌ను, కొన్ని దుస్తులను, మిలిటరీ స్టెన్‌గన్, దానితోబాటు మందుసుండు సామగ్రిని దొంగిలించాడనే నేరారోపణపై కరవది వాస్తవ్యుడైన కృష్ణమూర్తికి ఐ. పి. సి. 379, 75 సెక్షనుల క్రింద ఒక సంవత్సరం కఠిన జైలు శిక్షను విధిస్తూ గౌరవ రైల్వే మేజిస్ట్రేట్ శ్రీ వి. వీరరాఘవయ్య తీర్పు చెప్పారు.

శ్రీ కె. విజయరామారావు [ఎస్. పి.] పర్యవేక్షణలో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. అప్పారావు, [రైల్వే పోలీసు] నిందితుని అరెస్టుచేసి, దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనపరుచుకున్నారు.

దుగ్గిరాల—పెదవడ్లపూడి స్టేషన్ల మధ్య గుప్పురైలువ్యాగన్‌ను బద్దలుకొట్టి 11 బస్తాల 'లెవర్‌సాల్ట్'ను దొంగిలించారనే నేరారోపణపై విజయవాడకు చెందిన షేక్‌బుడేను, దుగ్గిరాలకు చెందిన పసుపులేటి అంబయ్యలకు చెరి మూడు నెలల కఠిన ఖైదు శిక్షను కూడా విధిస్తూ పై మేజిస్ట్రేటు తీర్పు యిచ్చారు.

సన్మానం

తెనాలి, జూలై 24:— దుగ్గిరాల సహకారభూమి తనఖాబ్యాంకుకు ఏకగ్రీవంగా తిరిగి రెండవసారి అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీ వెనిగళ్ల సత్యనారాయణరావు [ఎం. ఎల్. సి.] కి తెనాలితాలూకా రైసుమిల్లర్సు అసోసియేషన్‌వారు ఇటీవల ఇక్కడ శ్రీ వేణుగోపాల రైస్ అండ్ ఆయిల్ మిల్‌లో సన్మానం చేశారు. స్థానిక వర్తకప్రముఖులు శ్రీ సంకా వెంకటేశ్వర్లు సన్మానసభకు అధ్యక్షత వహించారు. తెనాలి పట్టణ రైసు మిల్లర్సు అసోసియేషన్ కార్యదర్శి శ్రీ గొడవర్తి చెంచయ్య స్వాగతం చెప్పారు. గుంటూరు జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ మేడూరి నాగేశ్వరరావు సభాప్రారంభంచేశారు. సన్మానసంఘంతరఫున శ్రీ ఆరవేటి రామయ్య శ్రీ సత్యనారాయణరావుకు ఒక సన్మానపత్రం సమర్పించారు.

తరువాత శ్రీ తప్పా శ్రీరాములు, శ్రీ జొన్నకూటి ఆదినారాయణ, శ్రీ త్రిపురమల్లు నరసింహం, శ్రీ వెలువోలు సీతారామయ్య ప్రభృతులు శ్రీ సత్యనారాయణరావు గురించి మాట్లాడారు. శ్రీ సత్యనారాయణరావు తమ కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు శ్రీ సొప్పరాతి వెంకట సుబ్బారావు ఏర్పాటుచేసిన సన్మానసభకు శ్రీ యడ్లపాటి వెంకట్రావు అధ్యక్షత వహించారు. [మ. వి.]

* * *

తెనాలి, జూలై 24:— స్థానిక జి. ఎల్. ఎల్. ఏ. శాఖ గ్రంథాలయం లైబ్రేరియన్ శ్రీ వెలగా వెంకటప్పయ్య విజయవాడ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్సు ప్రిన్సిపాలుగా నియమితులైనందుకు దక్షిణ భాషాపుస్తక సంస్థ మద్రాసు వారిచే బాలసాహిత్యానికి 1965 సం. రపు బహుమానం పొందినందుకు ఇటీవల ఇక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణమండపంహాలులో సన్మానం జరిగింది. సన్మానసభకుగుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు హరి ఆదిశేషువు అధ్యక్షత వహించారు. గుంటూరుజిల్లా కేంద్ర సహకారబ్యాంకు అధ్యక్షుడు శ్రీ కన్నెగంటి రెడ్డెమ్మ సభాప్రారంభం చేశారు.

కౌనుసభ్యులు శ్రీ నన్నపనేని వెంకట్రావు, శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు, శ్రీ దొప్పలపూడి రామమోహనరావు ప్రభృతులు శ్రీ వెంకటప్పయ్యను అభినందిస్తూ మాట్లాడారు.

ఆంధ్రగ్రంథాలయోద్యమ పితామహులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య సన్మానితుని ఆశీర్వదించారు. శ్రీవెంకటప్పయ్య కృతజ్ఞత తెలిపారు. స్థానికవర్తక ప్రముఖులు శ్రీ శెట్టి మాధవరావువందన సమర్పణ చేశారు. [మ. వి.]

తెలుగునాడు

నర్సాపురం

అంతర్వేదిపాలెం ఫిర్కా అభ్యుదయ సంఘోన్నతపాఠశాల పూర్వవిద్యార్థిసంఘ 15వ వార్షికోత్సవం యిటీవలహైస్కూలుఆవరణలో నర్సాపురంలో జరుపబడింది. ప్రధానోపాధ్యాయుడు శ్రీ కొట్మి జగన్నాథరావు అధ్యక్షత వహించారు. పూర్వవిద్యార్థి సంఘాధ్యక్షుడు శ్రీ కుందెం విస్సుమహాలక్ష్మీశ్వరరావు స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీరావి లక్ష్మణరావు వార్షిక నివేదిక అందజేశారు. నర్సాపురం కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ టి. రామారావు ప్రారంభోపన్యాసంలో పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు యెన్నో హితోక్తులు చెప్పారు. ఆటలు, లలితకళ పోటీలలో అర్హత పొందిన వారిందరికీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామారావు బహుమతులు పంచారు. కార్యదర్శి శ్రీ రావి లక్ష్మణరావు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో నూతన సంవత్సరముకు శ్రీయుతులు కెనుమూరి రామచంద్రరాజు [అధ్యక్షుడు], జంపన సత్యనారాయణ రాజు [కార్యదర్శి]లతో కార్యవర్గం యెన్నుకోబడింది. [మ.వి.]

తణుకు

తణుకు రోటరీ క్లబ్బుకు నూతన కార్య నిర్వాహకవర్గ నియామక వార్షికోత్సవము యిటీవల తణుకు మెడికల్ అసోసియేషను హాలులో జరిగింది. శ్రీ మద్ది సుదర్శనం ముఖ్య అతిథిగా వచ్చారు. రోటరీ క్లబ్బు అధ్యక్షుడు మంతిరావు సత్యనారాయణ, మాత సంగా ఎన్నికైన బి. బి. రామయ్యను నూతనాధ్యక్షులుగా అభినందించారు. రోటరీకి నూతన సభ్యులుగా నూరి వెంకటసోమరాజు, ఎస్. రామారావు, కె. కృష్ణమూర్తి లను అంగీకరించారు. [మ.వి.]

విశాఖపట్నం

విశాఖపట్నం వ్యాయామదళసంఘం సర్వసభ్య సమావేశం యిటీవల జరిగింది. ఈ క్రిందివారు నూతన కార్యవర్గసభ్యులుగా ఎన్నికైనారు.

శ్రీ వి. అనంతరావు అధ్యక్షుడు, శ్రీ ఎం. జి. చంద్రశేఖరరాజు—కార్యదర్శి, శ్రీ కందాళ శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి, యింకా 9 మందిసభ్యులు. అధ్యక్షుడుగా పదవీవిరమణ చేసిన శ్రీ ఎస్. వెంకటరావు ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. 11 సంవత్సరాలపాటు ఈ సంఘానికి కార్యదర్శిగాను వ్యవహరించిన శ్రీ కె. సూర్యారావు చేసిన సేవలను ప్రస్తుతిస్తూ శ్రీ వెంకట్రావు ఒక తీర్మానంచేశారు. [మ. వి.]

తాడేపల్లిగూడెం

తాడేపల్లి గూడెంహోమ్‌గార్డ్సు యూనియన్ ప్రథమ వార్షికోత్సవం యిటీవల జరిగింది. మున్సిఫ్ మేజిస్ట్రేట్ శ్రీ ఇ. ఎల్. భగీరథరావు అధ్యక్షత వహించారు. హోమ్‌గార్డ్సు యూనిట్ నిర్వాహకుల, పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. రామచంద్రుడు, శ్రీ ఎస్. సూర్యనారాయణరాజు, డాక్టర్ ఎస్. సోమరాజు హోమ్‌గార్డ్సుల సుద్దేశిస్తూ ప్రసంగించారు. శ్రీ వి. వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.

నర్సాపురం

నర్సాపురం పట్టణ స్వర్ణకారుల ద్వితీయ వార్షికోత్సవం శ్రీ శివకోటి అప్పలాచార్యుల అధ్యక్షతన జరిగింది. శ్రీయుతులు రామోజు చంద్రయ్య, నన్నూబత్తుల నారాయణమూర్తి, కొసనా బ్రహ్మానందరావు, మానేపల్లి వెంకటాజు స్వర్ణనియంత్రణ గురించి ప్రసంగించారు. యీ క్రిందివారు నూతన సంవత్సరానికి కార్యనిర్వాహకసభ్యులుగా ఎన్నుకోబడ్డారు: అధ్యక్షుడు అక్కోజు సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు: కరిసు బ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి: అంబరపు లక్ష్మణమూర్తి, సహాయ కార్యదర్శి: కొమ్మూరి అప్పలాచార్యులు, కోశాధికారి: చిప్పాడ వెంకటేశ్వర్రావు. అనంతరం అల్పాహారవిందు జరిగింది. కత్రి సుబ్రహ్మణ్యం వందన సమర్పణ జేశారు. [మ. వి]

తెనాలి

తెనాలి కల్చరల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఇక్కడ రల్లం బిల్డింగ్సులో శ్రీ పొన్నూరి చినబసవయ్య అధ్యక్షతన జరిగింది. కన్వీనరు శ్రీ టి. భాష్యకారులు వార్షిక నివేదికను సమర్పించారు. తరువాత నూతన సంవత్సరానికి ఈ దిగువ కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు: శ్రీ కొల్లా ధర్మకుమార్—అధ్యక్షుడు, శ్రీ ఒబ్బా వెంకట నాగేశ్వరరావు—ఉపాధ్యక్షుడు, శ్రీ మోటమర్రి దుర్గాప్రసాదరావు—కార్యదర్శి, శ్రీ తడవర్తి భాష్యకారులు సహాయకార్యదర్శి, శ్రీ కొల్లూరువీరభద్రరావు కోశాధికారి.

* * *

తెనాలి క్లాత్ మర్చంట్సు అసోసియేషన్ వచ్చేసంవత్సరానికి ఈ దిగువ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు: శ్రీయుతులు తియ్యగూర సూర్యనారాయణరెడ్డి — అధ్యక్షుడు, సిద్దాబత్తుని వెంకటదాసు — ఉపాధ్యక్షుడు, కొమ్మూరి పుల్లన్న—కార్యదర్శి, నూకల వీరవెంకటేశ్వర్లు—సహాయ కార్యదర్శి, గొల్లపూడి చంద్రమౌళీశ్వరరావు, కొత్తమాసురావు కోటేశ్వరరావు, మూర్తి కొండయ్య, కొమ్మూరి వెంకటేశ్వర్లు, తేల్ప్రోలు రామలింగం, మహమ్మద్‌యూసఫ్, షా సోహ్‌పట్—కార్యవర్గ సభ్యులు.

తెనాలి జిల్లామునసబుకోర్టువారిచే నియమించబడిన రిసీవరు శ్రీ బలిజేపల్లిసాంబశివశాస్త్రి [అడ్వకేటు] ఎన్నికలను నిర్వహించారు. [మ. వి]

గూడవల్లి

గూడవల్లిలోని అఖిల భారత టెలిగ్రాఫ్ ఇంజినీరింగ్ ఉద్యోగులసంఘం 3 వ తరగతి శాఖ వార్షికసమావేశంలో శ్రీ పి. రామానుజం అధ్యక్షుడుగాను, శ్రీ పి. గోపాలయ్య కార్యదర్శిగాను, శ్రీ జె. మునిరత్నం కోశాధికారిగాను ఎన్నికైనారు. [మ. వి]

వర్గాలతో యువజనులు చేతులు కలపరాదు

కాంగ్రెస్ ఆదేశానుసారం కృషిచేయాలని గుడివాడలో పలువురి హితవు

గుడివాడ, జూలై 24:— "యువజన కాంగ్రెసు, మహిళాకాంగ్రెసు, రైతుకాంగ్రెసు, కార్మిక కాంగ్రెసు, విద్యార్థి కాంగ్రెస్—ఏదైనాసరే స్థానిక పట్టణ కాంగ్రెస్ సంఘాలకు అనుబంధములుగా వుండి, తద్వారా జిల్లా కాంగ్రెసు, ప్రదేశ్ కాంగ్రెస్, భారతజాతీయ కాంగ్రెస్ ఆదేశాలను శిరసావహిస్తూ మాత్రమే సంస్థ సేవలో, ప్రజాసేవలో పాలుపంచుకొనాలని కాంగ్రెసు కార్యక్రమాలు, ప్రజాసేవా అనంతమని, నిరంతరం ధ్యేయంగా జరిగే ప్రజా కార్యక్రమాల్లో వర్గాలకు దూరంగా యువకులు ఉండాలని జిల్లా నాయకుడు శ్రీ కానాని వెంకటరత్నం [యం. ఎల్. ఏ.] ఇటీవల ఇక్కడ శ్రీ వేంకటేశ్వర కళామందిరంలో జరిగిన పట్టణ యువజన కాంగ్రెసు సర్వసభ్య మహాసభలో అన్నారు. మహాసభకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కఠారి సత్యనారాయణరావు అధ్యక్షతవహించారు.

పట్టణ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ సి. ఆర్. దాసు సభను ప్రారంభిస్తూ ముందుగా యువజన కాంగ్రెసు కన్వీనరు శ్రీ ఎ. వి. కృష్ణారావు, జాయింట్ కన్వీనర్ శ్రీ బొయిన వేణుగోపాలరావు, యూత్ సెంటరు కన్వీనరు శ్రీ కరణం వెంకటేశ్వరరావులను, వారిని నియమించిన ప్రదేశ్ యువజన కాంగ్రెసు సంఘమును, ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిని, పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డిని అభినందించారు. వర్గాలతో యువజనులకు ఎట్టి సంబంధములేకుండ కాంగ్రెసుసంస్థ ఆదేశానుసారం కాంగ్రెసు కార్యక్రమాల్లో యువకులందరు సమిష్టిగా పనిచేయాలని ఆయన అన్నారు. శ్రీ అస్సికట్ల జోసెఫ్, శ్రీ వి. చక్రపాణి, శ్రీ బోయిన ఆయ్యప్ప కూడా మాట్లాడారు. శ్రీ సి. ఆర్. దాసు వందనసమర్పణ చేశారు. [మ. వి.]

కోనసీమ బ్యాంకు ఎన్నికల నామినేషన్లు

అమలాపురం, జూలై 24:— శ్రీ కోనసీమ సహకార సెంట్రల్ బ్యాంకువారి త్రైవార్షిక ఎన్నికలు యిప్పుడు జరుగుతున్నాయి. కార్యదర్శి శ్రీ పి. వి. బ్రహ్మం ఎన్నికలోద్యోగిగా వ్యవహరిస్తున్నారు.

ఈ దిగువవారు వివిధవర్గాలకుతుదిఅభ్యర్థులుగా ప్రకటింపబడ్డారు. వీరందరూ ప్రస్తుత పాలకవర్గ సభ్యులే. ఉన్న ఖాళీలకు సరియైన అభ్యర్థులు మాత్రమే వున్నందున జూలై 27వ తేదీన సమావేశం కానున్న బ్యాంక్ సాధారణ సమావేశంలో వీరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటింపబడనున్నది.

సంఘ ప్రతినిధులు: శ్రీయుతులు నడింపల్లి జగ్గరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, గాదిరాజు రామరాజు, యిందుకూరి బాపిరాజు, రుద్రరాజు పుల్లంరాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు, పల్లవెంకట్రావు, త్సల్లాసుబ్రహ్మణ్యం. చేనేత పరిశ్రమ సంఘాలు: శ్రీ జానపాగమల్లయ్య. వ్యక్తులు—[ఎ] శ్రీయుతుల రుద్రరాజు ఛుసురాజు, ఎంబారి రామరాజు గరిటిపాటిగోపాల్. [బి] జొన్నలగడ్డ మల్లవరాజు.

శ్రీ కోనసీమసహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గం

అమలాపురం, జూలై 24:— ఇప్పటి శ్రీ కోనసీమ సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గాన్ని నిరుడు జూన్‌నెలలో కాకినాడ ప్రాంతీయ జాయింట్ రిజిస్ట్రార్ సహకార చట్టముయొక్క 34[1].[4] సెక్షన్ననుసరించి రద్దుచేసిన విషయము పాఠకులకు విదితమే. అందుపై పటరు సొసైటీవారు రాష్ట్ర ప్రభుత్వమునకు అప్పీలుచేయగా, ఈ విధంగా పాలకవర్గాన్ని రద్దు చేయుటకు తగినంత బలవత్తరమగు హేతువులు తమకు కన్పించుట లేదని అప్పీళ్లు అంగీకరిస్తూ పాలకవర్గపు రద్దు ఉత్తర్వును ప్రభుత్వం రద్దుచేస్తూ ఉత్తర్వులను జారీచేశారు. [మ. వి.]

రాయలసీమ జిల్లాలకు తిరిగి విద్యుత్ కోత

అనంతపురం, జూలై 24:— రాయలసీమ జిల్లాలలో విద్యుత్ సరఫరాపై తిరిగి కోత విధింపబడనున్నదని [ఎలక్ట్రిసిటీ] ఆపరేషన్ [సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ వై. ఎస్. రావు ఇటీవల ఇక్కడ 'ఆంధ్రప్రభ' విలేఖరికి తెలిపారు. తుంగభద్ర, కావేరి, మెట్టూరులలో నీటిమట్టం పెరిగినందున రాయలసీమ విద్యుత్ సరఫరా పరిస్థితి గత రెండువారాలలో మెరుగయినదని తెలిపారు.

నంటకసిరి వద్ద సబ్‌స్టేషన్‌ను నెలకొల్పడానికి ఆలోచనగలదని శ్రీ రావు తెలిపారు. అనావురపురం, తదితర గ్రామాల రైతులకు విద్యుత్ సరఫరా చేయడానికై 33 కె. వి. లైనును పొడిగించడానికి సంకల్పించినట్లు పేర్కొన్నారు. గుడిబండవద్ద రెండవ సబ్‌స్టేషన్ నిర్మింపబడగలదని కూడా చెప్పారు.

దొంగరవాణానేరంపై వంటచెరకు లారీ స్వాధీనం

భద్రాచలం, జూలై 24:— 'ఖమ్మం జిల్లాలో వంటచెరకు దొంగరవాణా యిటీవల విపరీతంగా పెరిగింది.

అటవీశాఖ కన్జర్వేటర్ శ్రీ ఎ. కె. మొహిద్దూర్ పర్యవేక్షణక్రింద "ఫ్లయింగ్ స్క్వాడ్" దళాధిపతి శ్రీ ఎ. ఉపేంద్రరావు బృందం సత్తుపల్లి సమీపంలో యిటీవల ఒక లారీ వంటచెరకును దొంగరవాణా చేయుచుండగా పట్టుకుని, రవాణాదారులను అరెస్టుచేసి రామవరం [కొత్తగూడెం] తీసుకొచ్చారు. వెంట స్క్వాడ్ ఏయూబ పోలీసు సెక్షనుల లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. [మ. వి.]

గ్రామాభ్యుదయానికి పౌరులకృషిముఖ్యం

మంత్రి బి.యస్.మూర్తిహితవు

రాజోలు, జూలై 24:— "పల్లెపల్లెకు విద్య, వైద్య, ప్రయాణావసతి కల్పించడం ప్రతివారుని కర్తవ్యం. అలాగే మొగలికుదురులో గ్రామీణ వైద్యశాల స్థాపించవలసినదే— గ్రామాభ్యుదయ సంఘంకోరిక సమంజసమైనదే"ని పంచాయతీ రాజ్, ప్రణాళికాశాఖల మంత్రి డాక్టర్ ఎం. యస్. లక్ష్మీనరసయ్య జగ్గన్నపేట—మొగలికుదురు గ్రామాలను కలిపే రు. 35,000 తో నిర్మింపబడిన వంతెనను యిటీవల ప్రారంభోత్సవం చేస్తూ అభిభాషించారు.

ప్రాథమిక పాఠశాల భవనానికి తూర్పు గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ రాజా వత్సవాయి వెంకటకృష్ణంరాజు బహద్దూర్ [ఎం. ఎల్. ఏ.] శంకుస్థాపనచేశారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ యస్. బి. పి. కె. సత్యనారాయణరావు అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. అభివృద్ధి సంఘాధ్యక్షుడు శ్రీ కొక్కొండ లక్ష్మీనరసింహమూర్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ కాశిన గోరినతి, శ్రీయుతులు లక్ష్మీనరసయ్య, కృష్ణంరాజ బహదూరులకు వినతి, స్వాగతపత్రాలు సమర్పించారు.

గవర్నమెంట్ చీఫ్ విప్ శ్రీ యం. వి. యస్. సుబ్బరాజు ప్రారంభోపన్యాసంలో పోతగన్నవరం, రాజోలు సమితుల ప్రగతిని ప్రశంసించారు. రాష్ట్ర సహకారశాఖమంత్రి శ్రీ తోట రామస్వామి మాట్లాడుతూ నభుమూలాలా జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపములను సమీక్షించారు. కేంద్రప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ నియంత్రణశాఖల డిప్యూటీమంత్రి శ్రీ బి. యస్. మూర్తి పునస్సిస్తూ గ్రామాభ్యుదయమునకు పౌరులు విశేష కృషి చేయాలన్నారు. పంచాయతీ భవననిర్మాణము అవసరమన్నారు.

శ్రీ రుద్రరాజు రామలింగరాజు [ఎం. ఎల్. సి.] రానున్న యెన్నికలను గురించి ప్రస్తావించారు. శ్రీ నైనాల గణేశ్వరరావు [ఎం. ఎల్. ఎ.], పోతగన్నవరం పంచాయతీ సమితి అధ్యక్షులు శ్రీ బోళ్ళ వెంకటసత్యనారాయణమూర్తి మొదలగువారు కూడా మాట్లాడారు. హరిజనసంఘం తరఫున శ్రీ గోనుపాటి సుబ్బారావు మొగలికుదురులో హరిజన బాలబాలికల విద్యాభ్యాసమునకు ప్రాథమికపాఠశాల స్థాపించవలసి కోరుతూ విజ్ఞాపనపత్రమిచ్చారు. మంత్రి పునీతరీతిని ప్రత్యుత్తరమిచ్చారు. శ్రీ వెంపరాల వెంకట సూర్యకామేశ్వరరావు ధన్యవాదాలర్పించారు.

హరిజన ప్రాథమిక పాఠశాల భవనానికి శంకుస్థాపన

రాజోలు, జూలై 24:— మంత్రి శ్రీ బి. యస్. మూర్తి ఫోర్టుకి చేరువగా హరిజనప్రాథమిక పాఠశాల భవనమునకు పాత గన్నవరం పంచాయతీసమితి అధ్యక్షుడు శ్రీ బోళ్ళ వెంకటసత్య నారాయణ మూర్తి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.

ఈవుత్సవానికి రాష్ట్ర మంత్రులు శ్రీయుతులు యం. యస్. లక్ష్మీనరసయ్య, తోట రామస్వామి, కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. యస్. మూర్తి గవర్నమెంట్ చీఫ్‌విప్ శ్రీ యం. వి. యస్. సుబ్బరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యస్. ఆర్. వి. సి. కృష్ణంరాజు పరిషత్తు చైర్మన్ శ్రీ యస్. బి. పి. కె. సత్యనారాయణరావు, శ్రీ రుద్రరాజు రామలింగరాజు, స్థానిక శాసనసభ సభ్యుడు శ్రీ నైనాల గణేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచ్ శ్రీ నీతిపూడి గణపతిరావు స్వాగతమిచ్చారు. అనంతరం మంత్రులు, పరివారము కేంద్ర మంత్రి శ్రీ మూర్తి స్వగృహమునకువెళ్ళారు. అచట అల్పాహారవిందు జరిగింది. [మ. వి.]

వాగంగ్రామంలో ధాన్యం, ఎరువుల బస్తాల స్వాధీనం

విశాఖపట్నం, జూలై 24:— సి. ఐ. డి. స్పెషల్ ఇంటిలిజెన్సు యూనిట్ పోలీసు ఇన్స్పెక్టరు శ్రీ సి. హెచ్. సోమేశ్వరరావు శ్రీకాకుళంజిల్లా వాగం గ్రామంపై ఆదివారం దాడిచేసి ఆ గ్రామంలోని వివిధప్రాంతాల నుండి 1276 బస్తాలధాన్యాన్ని 159 బస్తాల వ్యవసాయ ఎరువులను స్వాధీనపరచుకున్నారు.

అవసరమైనప్పుడు వాటిని పేకటి ఖజారులలో విక్రయింపడానికి ఈ నిల్వలు దాచి ఉంచబడి ఉన్నట్లు ఆరోపింపబడింది. 20 మందికొల్లారులు పోలీసుస్టేషన్ కేసులు దాఖలు చేయబడింది. వారు పరారిలో ఉన్నట్లు చెప్పబడింది.

భారత-రష్యా దేశాల మైత్రి

'సోవియట్‌భూమి' పాఠకుల సభలో పలువురి ప్రశంస

విజయవాడ, జూలై 25:— భారత దేశం ఆర్థిక విధానాన్ని అభివృద్ధి చేయడానికి భారత — రష్యా మైత్రి దోహదం చేస్తున్నదని మద్రాసులోని రష్యా కాన్సులేట్ జనరల్ సమాచారశాఖ ఉప అధిపతి శ్రీ వి. ఆషిటోక్స్ నిస్సక్కడఅన్నారు. భారతదేశంలోని రష్యా రాయబారి కార్యాలయంచే తెలుగులో ప్రచురింపబడుతున్న పత్రిక 'సోవియట్ భూమి' చదువరుల సభలో ఆయన ప్రసంగించారు.

సోవియట్ సహాయంతో హైదరాబాద్‌లో నిర్మింపబడుతున్న సింథెటిక్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పూర్తి కావచ్చినదనీ, దేశప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అది ఎంతో ఉపకరించగలదని ఆయన తెలిపారు.

పత్రికను అభివృద్ధి చేయడానికై పాఠకుల సలహాలుస్వీకరించడానికిఏర్పాటుచేయబడిన ఈసభకు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు [ఎం. పి.] అధ్యక్షత వహించారు. శ్రీ ఎస్. సత్యనారాయణ స్వాగతం పలికారు.

1950 అక్టోబరులో తొలుత ఆంధ్రప్రదేశ్‌లో 2,000 సర్క్యులేషన్‌తో ప్రారంభింపబడినదనీ ఇప్పుడా సంఖ్య 30,000 లకు పెరిగినదనీ. పాఠకులు చూపుతున్న ఆదరాభిమానాలకు తా నెంతో సంతృప్తి చెందానని శ్రీ ఆషిటోక్స్ పేర్కొన్నారు. పాఠకుల సలహాలను జాగ్రత్తగా పరిశీలించి, పత్రికను అభివృద్ధి చేయడానికి కృషిచేయగలనని తెలిపారు. తన రష్యా పర్యటనలో భారతీయులపట్ల రష్యన్లకుగల అమిత ప్రేమాభిమానాలు వెల్లడయినవని శ్రీ నార్ల చెప్పారు. భారత — రష్యా దేశాలమధ్య 'సోవియట్ భూమి' మైత్రిని పెంపొందిస్తున్నదన్నారు.

రష్యన్ మిత్రులను గూర్చి భారతీయులు తెలుసుకునేందుకు వీలుగా వివిధరకాల పత్రికలు పాఠకులకు లభ్యం కావాలని శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావు సూచించారు.

శ్రీయుతులు వి. వి. కృష్ణారావు, కె. వెంకటేశ్వరరావు, కె. రామకోటేశ్వరరావులు కూడ ప్రసంగించారు.

విజయవాడలో క్రైస్తవ బుక్ రూమ్

విజయవాడ, జూలై 24:— ఆంధ్ర క్రైస్తవ మండలి, క్రైస్తవ సాహిత్య బోర్డు యిటీవల ఇక్కడ దయాసిబన్‌హాలులో సమావేశమై రూ 20,000 వ్యయంతో పట్టణంలో 'క్రిస్టియన్ బుక్ రూమ్'ను ప్రారంభించడానికి నిర్ణయిస్తూ తీర్మానించారు.

క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు క్రైస్తవసాహిత్యం అందజేయడానికి విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితరప్రాంతాల ప్రొటెస్టెంట్ చర్చీలు సంయుక్త కృషితో ఈ దుకాణాన్ని నెలకొల్పడానికి నిర్ణయించారు. శ్రీ టి. జాన్‌రత్నం సమావేశాన్ని జరుపగా, బోర్డుచైర్మన్ శ్రీ రెవ. ఎం. జె. రామాపుజులు అధ్యక్షత వహించారు. బుక్‌రూమ్‌క శ్రీ ఎరిక్ జెంటిల్‌సు మేనేజరుగా బోర్డు ఎన్నుకొంది.

శ్రీయుతులు రెవ. రాగర్‌కాన్, జె. డి. సొండిల్స్, రెవ. ఎం. జె. రామానుజులు, బి.ఎస్. బంగారయ్య, పూర్ణచంద్, రెవ. ఎస్. డి. ఆనందరావుశామ్యూల్ ప్రభృతులతో పాలక వర్గం నెలకొల్పబడింది.

తీయని మనసులు కృతిసమర్పణ

పాలకొల్లు, జూలై 24:— పాలకొల్లు మోడరన్ ఆర్టిస్టుయేటర్ కార్యదర్శి శ్రీ రావూరి నాగభూషణం రచించిన 'తీయని మనసులు' నాటకం ఇటీవల పాలకొల్లు బాలికోన్నత పాఠశాలలో స్థానిక వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ బొండాడ వెంకట్రాజుగుప్తకి అంకితమియబడింది. యీసందర్భంలో శ్రీ ముప్పర్ల వెంకట్రామదాస్ నాయుడు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు రేపాక శ్రీరామారావు, అడబాల వీరాస్వామిరాజా, ఉషా బాబూరావు శ్రీ నాగభూషణంగురించి అతని ప్రతిభా విశేషాలను గురించి ప్రసంగించారు. రచయిత శ్రీ నాగభూషణంను నూతన వస్త్రాలతో సత్కరించి సన్మానించారు. కృతికర్త శ్రీ వెంకట్రాజుగుప్త పాలకొల్లు యువకుల నాటక కళాభివృద్ధికి చేయుచున్న కృషిని ప్రశంసించారు. కృతికర్త శ్రీ నాగభూషణం కృతజ్ఞత తెలిపారు. సభానంతరం "తీయని మనసులు" నాటకం ప్రదర్శించబడింది. ఇందు రావూరి, బబులాకర్, వంగా, కె. యస్. కె. రావు, కిన్నెరారావు, సుందరం, శ్రీమతి కె. లక్ష్మి నటించారు. [మ. వి.]

సెర్వర్ ఎక్సైడ్

ప్రతిసారి వెనువెంటనే స్టార్టుకావడానికి

మీ స్టార్టర్ మీకు !

ది జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మద్రాసు

బ్రాంచీలు: బెంగుళూరు, కోయంబత్తూరు, సికింద్రబాదు

వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

రిజిష్టర్డు ఆఫీసు: వైశ్యా బ్యాంక్ బిల్డింగ్, అవెన్యూరోడ్, బెంగుళూరుసిటీ.

ధర్మవరం బ్రాంచి

నోటీసు

అడ్రెసు మార్పు

మా ఖాతాదార్ల సౌకర్యార్థమై మా ఆఫీసు ఎక్కువ విశాలముగానున్న డోర్ నం. 4—1—3 పాండురంగస్వామి వీధికి 27—7—66 బుధవారం నుంచి మార్చు చున్నాము.

టెలిఫోన్ నం. 68.

బి. పుల్లయ్య, బ్రాంచి మేనేజరు.

ఋతుక్రమం ఆలస్యమైతే?

నిశ్చింతగా ప్రఖ్యాతిగాంచిన 'దేవిపిల్సు' వాడండి



ఫుల్‌కోర్సు ప్యాకెట్టు 48 మాత్రలు రు. 6, హాఫ్ కోర్సు ప్యాకెట్టు 14 మాత్రలు రు. ... ప్రతి డోసుకు ...

దేవి పిల్సు ముఖ్యంగా ఆలస్యమైన, క్రమముగాకాక పోయిన, బాధతోకూడిన, రక్త ఆగిపోయినబహిష్టుకు దేవిపిల్సు బాగుగ గుణమిచ్చును

1. అన్నిసందర్భములలోను శీఘ్రముగాను, ఆరోగ్యము గాను పనిచేయును 2. ఏస్థితిలోను ఆరోగ్యమునకు ఎట్టిహాని కలిగింపదు

MFRS:- SEENU & CO. MADRAS-21.

స్టాకిస్టు: సిటీఫార్మా డిస్ట్రిబ్యూటర్సు, రాంగోపాలి వీధి, విజయవాడ.

ప్రముఖ కెమిస్టులందరివద్ద లభించును.

Ideal Listening all the time!

RESA TRANSISTOR



మోడల్ AW 6 TR 3 బాండ్లు ఆల్ ట్రాన్సిస్టర్ టేబిల్ మోడల్

రు. 375/- (బాటరీ మినహా)

ఎక్సైజ్ డ్యూటీ, అమ్మకం పన్ను అదనం.

* ఒక వాట్ శక్తి
* బాటరీ ఖర్చు స్వల్పం
* టోన్ కంట్రోల్ అండ్ పిక్-అప్ మరియు ఎక్స్‌టెన్షన్ స్పీకర్ సౌకర్యాలు ఏర్పరచబడినవి
* బహు తక్కువ వ్యయమయే ఒకే ఒక సైజ్ 286 ఎవరెడీ బాటరీతో నడుపబడును.

పంచాయతీలకు, విద్యాసంస్థలకు సప్లయి చేయబడుటకు మద్రాసు ప్రభుత్వంచే ఆమోదించబడినది.

ప్రతివారి కొనుగోలుకు అనువైన ఇతర మోడల్సు కలవు.

RESA ఉత్పత్తిదార్లు: రేసా కంపెనీ

ఆఫీసు: 11, మౌంట్ రోడు, మద్రాసు-2.

ఫ్యాక్టరీ: B 8 & 9, ఇండస్ట్రియల్ ఎస్టేట్ గిండీ, మద్రాసు-32.

ఆంధ్ర ASSEMBLER, పో. బా. నం. 375, ఫోన్: 82319

ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లు:

మెస్సర్స్. ఎస్. ఎస్. రేడియో అండ్ ఎలెక్ట్రికల్స్, 1—8—27 11, చిక్కడపల్లి, హైదరాబాద్-20

పొదుపుకు సమర్థతకు అసలు "మైకో" విభాగాలనే గట్టిగా కోరండి!

MICO

LICENCE BOSCH



MC-F-18-TE

మోటార్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్, బెంగుళూరు

ఆమోదించిన అధిక ప్రతినిధులు: దుర్గ డీసెల్ హౌస్, గోపాల్ రెడ్డి రోడ్, విజయవాడ-2. ■ నేషనల్ ఆటో & హార్డ్‌వేర్ స్టోర్స్, కాళేశ్వరరావు రోడ్, బకింగ్‌హామ్ పేట పి. ఓ. విజయవాడ. పయోనీర్ ఆటోమొబైల్స్, ట్రంక్ రోడ్, గుంటూరు-1. ■ ప్రెమియర్ ఏజన్సీస్, ఉత్తర భవన, 141, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్. ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ప్రైవేట్) లిమిటెడ్, పి. బి. నెం. 42, సుబాన్ రోడ్, కాకినాడ-1. ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ప్రైవేట్) లిమిటెడ్, ... బందర్ రోడ్, విజయవాడ-2. ■ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్(ప్రైవేట్) లిమిటెడ్, ... రోడ్, ... విశాఖపట్నం-4. ■ స్వస్తిక్ డీసెల్ & ఇంజనీరింగ్ కార్పొరేషన్, రంగనాయకుల పేట, ట్రంక్ రోడ్, నెల్లూరు.

శ్రీ కామరాజ్ కు కాశ్మీర్ ఆహ్వానం

న్యూఢిల్లీ, జూలై 23:— కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ సాదిక్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజ్‌ను సెప్టెంబరునెలలో కాశ్మీరు రమ్మని ఆహ్వానించారు. జమ్ము — కాశ్మీర్ కాంగ్రెసు కమిటీ ఆ సమయంలో ఒక సమావేశం జరుపుతుంది. సభలో ఉపన్యసించడానికి ప్రధాని శ్రీమతి ఇందిరను కూడా శ్రీ సాదిక్ ఆహ్వానించారు.

బోయర్ యుద్ధంలోని వృద్ధవీరులు

లండను, జూలై 23:— బోయర్ యుద్ధంలో పాల్గొన్న వీరులలో యింకా వందమంది సజీవులై వున్నారట. వీరిలో చిన్నవాని వయస్సు 81 సంవత్సరాలు, పెద్దవాని వయస్సు 92. వీరంతా మొన్న లండన్‌లోవున్న 'క్వీన్‌మదర్' వద్ద సైనిక వందనంచేశారు. చర్చిల్‌కూడా బోయర్ యుద్ధసైనికుడే—కాని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ప్రపంచఖ్యాతిగడించాడు.

అందరు కోరుకొనునది
అశోకా
సుగంధ వక్కపొడి
MILD SCENTED ASOKA No.1506

శతదినోత్సవము అతి వైభవముగా జరుపుకొని, రజితోత్సవమునకు ఉరకలెత్తుచున్న
శ్రీ దేవీ ప్రొడక్షన్స్ వారి
పరమానందయ్య శిష్యులకథ
100 రోజు
రచన: సదాశివబ్రహ్మం · దర్శకత్వం: సి. పుల్లయ్య · సంగీతం: ఘంటసాల · కెమెరా: సి. నాగేశ్వరరావు
నిర్మాత: తోట సుబ్బారావు.

ఈ క్రొత్త సీమెన్స్ రేడియోతో సంగీతము వింటే అత్యంత ఆనందము పొందుతారు
SIEMENS INDIA
మోడల్ 662-ఎన్ డబ్ల్యు (ఎసి): రూ. 649.34
• ఎక్సయిజ్ డ్యూటీతో సహా. ఇతర పన్నులు అదనము.



ఏకైక డిస్ట్రిబ్యూటర్లు:
సీమెన్స్ ఇంజనీరింగ్ అండ్ మేన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లి.,
ఆంధ్రకు డిస్ట్రిబ్యూటర్లు:
మెస్సర్స్. మోడరన్ ఎలెక్ట్రోనిక్స్, ట్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్. (ఆంధ్రప్రదేశ్)
Bensons/1-SE-163-TSL



ఆంతరంగిక చర్చలను బయట పెట్టడం క్రమశిక్షణ విరుద్ధం

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రైల్వేమంత్రి శ్రీ పాటిల్ నిశితవిమర్శ

బొంబాయి, జూలై 24:— కాంగ్రెసు పార్టీలో ఆంతరంగికంగా జరిగిన చర్చలను గురించిన సమాచారం బయటపెట్టిన వారిని, లేక ప్రభుత్వ విధానాలను బహిరంగంగా అవహేళన చేసే వారిని నిన్న ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ రైల్వే మంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నిశితంగా విమర్శించారు.

ఈ వారం ప్రారంభంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో రూపాయి విలువ తగ్గింపు వలన ఉత్పన్నమైన పరిణామాలను గురించి జరిగిన ఆంతరంగిక చర్చలు పత్రికలకు అందచేయడం చాలా ఆక్షేపణీయమైన విషయమన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు మంచివారు కాదనీ, వారందరూ సజ్జనులనీ ప్రజలలో అభిప్రాయం కల్పించడానికి ఈ విమర్శకులలో కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

"ఈ పెద్దమనుషులే ఇప్పటివరకు అధికారంలో వున్నారనీ, ప్రస్తుతం జరిగిన సంఘటనలలో చాలావరకు వారి చేతల ఫలితం కూడాననీ మాత్రం ప్రకటిస్తున్నాను. ఇంతకు మించి ఏమీ ఇప్పుడు చెప్పదలచలేదు" అని శ్రీ పాటిల్ వివరించారు.

అయితే సమాచారం బయట పెట్టిన, విధానాలను అవహేళన చేసినవారి పేర్లను మాత్రం ఆయన చెప్పలేదు.

నేటి ప్రధానావసరం కాంగ్రెసు పార్టీలో సమైక్యతే అనీ, ప్రత్యేకించి జరుగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా సమైక్యత అత్యంతావశ్యకమనీ పేర్కొన్నారు.

హొటల్ యజమానులకు జరిమానాలు

హైదరాబాద్‌లో సంచార న్యాయస్థానం తీర్పు

ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 23:—హైదరాబాద్‌లో డబీర్‌పురా, యాకూత్‌పురా ప్రాంతాలలో పందొమ్మిదిమంది వ్యాపారస్తులకు మొబైల్ సంచార న్యాయస్థానం జరిమానాలు విధించింది.

హోటళ్ళను పరిశుభ్రంగా ఉంచనందుకు ఒకయజమానికి నూట ఇరవై రూపాయలు మరొకరికి నూరు రూపాయలు జరిమానా విధించింది.

లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు మిగిలినవారికి ఆరు రూపాయలనుంచి అరవై రూపాయలవరకు జరిమానాలువిధించింది.

ప్రదర్శనదార్లపై లాఠీ ప్రయోగం

విచారణపట్ల శ్రీ రాజశేఖరరెడ్డి నిరసన

హైదరాబాద్, జూలై 23 :— జూలై 6 వ తేదీన ప్రదర్శనదార్లపై పోలీసులు జరిపిన లాఠీప్రయోగంపై ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన విచారణ పట్ల తన నిరసన ప్రకటించాలని భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శి శ్రీ రాజశేఖరరెడ్డి నేటి ఉదయం యిక్కడ తెలియజేశారు.

జూలై 26 వ తేదీన రెండవ కార్యదర్శి సమక్షంలో హాజరు కావలసినదిగా తనకు హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి వ్రాతమూలంగా తెలియజేశారని, శ్రీ రాజశేఖరరెడ్డి చెప్పారు.

ఈ విచారణ వలన ఏదీ జరుగబోయేది లేదనీ, గోరుచుట్టుపై రోకటిపోటు"గా మాత్రం అంతం కాగలదనీ పేర్కొన్నారు.

ఆర్. టి. సి. టికెట్ కలెక్టర్లకు 'ఓవర్‌టైమ్' వేతనాలు

కోర్టు తీర్పు

హైదరాబాద్, జూలై 23:—మోటారు రవాణా పనివారల చట్టం టికెట్‌కలెక్టర్లకు కూడా వర్తిస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. ట్రావెలింగ్‌టికెట్ కలెక్టర్లకు "ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించడానికి చట్టరీత్యా వీలులేదని రోడ్డు రవాణా కార్పొరేషన్ తరఫున్యాయవాది తెలిపిన ఆక్షేపణను కోర్టు త్రోసిపుచ్చింది.

ఆకాశాన్నంటే వేరుసెనగ ధరలు

హైదరాబాద్, జూలై 23:— నేడిక్కడ మార్కెట్‌లో వేరుసెనగ, వేరుసెనగనూనె కొరత ఫలితంగా రెండింటిధరలు ఆకాశాన్నంటాయి. ఉత్తరాదినుంచి వనస్పతి ఉత్పత్తిదారుల గిరాకీ ఎక్కువైన ఫలితంగా స్థానిక మార్కెట్ రేట్లు విపరీతంగా పెరిగాయి.

వేరుసెనగ [క్వాలిటీ] రేటు రు. 200 లు పలికింది. ఆముదపు గింజలు ధరకూడా రు. 150 లకు పెరిగింది. వేరుసెనగనూనె ధర [ట్యాంకులలోవున్నది] క్వింటాల్ రు. 472 లు ఉన్నది. నేటి సాయంత్రం రాయచూర్, గుల్‌బర్గాలలో దాదాపు 60 టన్నులు వ్యాపారం జరిగింది.

హెక్సాప్లెట్ అరుగురు త్రొక్కే బైసికిల్

"హెక్సాప్లెట్"అనేది అరుగురుత్రొక్కే బైసికిల్ పేరు. అయితే వెనుక వున్న పారేజీ స్టాండ్‌మీద ఏడోవారుకూర్చోవచ్చు. దీన్ని పశ్చిమ జర్మనీలోని గెల్సెన్ కిర్షెన్‌కు చెందిన 18, 19 వయస్సుగల యువకులు నిర్మించారు. ఈ యువ 'టెక్నీషియన్సు' ఆ సైకిల్‌పై 200 మైళ్ళు విలాసయాత్రకూడా చేసి వచ్చారు. అంతేకాదు. ఆ బృందంలోమరిముగ్గురు స్నేహితులు చేరటంతో, అదనంగా మూడు సీట్లు ఏర్పరచే ప్రయత్నంలో ఉన్నారు.

క్రీడాలోకం

నార్త్ కొరియాపై పోర్చుగల్ గెలుపు

లండన్, జూలై 24:— ప్రపంచ ఫుట్‌బాల్ క్వార్టరు ఫైనలు పోటీలు నిన్న జరిగాయి. పోర్చుగల్, నార్త్ కొరియాను 5—3 గోల్సుతో ఇంగ్లండ్, ఆర్జెంటీనాను 1—0 గోల్సుతో పశ్చిమ జర్మనీ ఉరుగ్వేను 4—0 గోల్సుతో రష్యా, హంగెరీని 1—0 గోలుతో ఓడించి సెమీఫైనలుకు చేరాయి.

సెమీ ఫైనలులో ఇంగ్లండ్—పోర్చుగల్‌తో రష్యా, పశ్చిమ జర్మనీతో ఆడాలి.

నార్త్‌కొరియా, పోర్చుగల్ పోటీ ఉత్తేజంగా జరిగింది. మొదటి 24 నిమిషాలలో నార్త్‌కొరియా మూడుగోలుచేసి, ఆధిక్యతసంపాదించింది. పోర్చుగల్ ఓటమి తప్పదను పరిస్థితిలో ప్రపంచమేటిగా ఎంచబడుతున్న యూసెబియో పోర్చుగల్ జట్టుకు విజయం సాధించాడు. యుసెబియో నాల్గు గోల్సు, అగస్టో ఒకగోలు చేశారు.

ఇంగ్లండ్ ఆర్జెంటీనా పోటీలో అర్జెంటీనా కెప్టెన్ రట్టెన్ బయటకు పంపబడ్డాడు. మొరటు పద్ధతులతో ఆటకొనసాగించటం రెఫరీ గమనించి రట్టెన్ బయటకు వెళ్ళవలసినదిగా చెప్పాడు. అర్జెంటీనా ఆటగాళ్ళు ఒప్పుకోలేదు. కాని, ప్రపంచసంఘం నిర్ణయం ప్రకారం, రెఫరీతో వాదించిన అపరాధం క్రింద, రట్టెన్ ఆటనుంచి నిష్క్రమించక తప్పలేదు. 77 వ నిముషంలో ఇంగ్లండ్ జెఫ్ హర్స్ట్ గోలుచేశాడు.

పశ్చిమ జర్మనీ—ఉరుగ్వేపోటీ ఉత్తరార్థంలో ఆటను మొరటుగా సాగించినందుకు ఇద్దరు ఉరుగ్వే ఆటగాళ్ళను బయటకు పంపబడ్డారు. 11 వ నిముషంలో జర్మనీ మొదటిగోలు చేసింది. పైకారణంగా విరామం తర్వాత 9 మంది ఆటగాళ్ళతో ఉరుగ్వే ఆడవలసి వచ్చినందున, పశ్చిమ జర్మనీ మరి 3 గోల్సు చేయగల్గింది.

అన్ని పోటీలకన్నా, రష్యా—హంగెరీ పోటీ ఎంతో సౌమ్యంగా జరిగింది. ఆట ప్రారంభించిన 5 నిముషాలలోనే రష్యాకు చిస్లెంకో గోలుచేశాడు. సమంచేయాలని హంగెరియన్‌జట్టు ఎంతో ప్రయత్నించింది. రష్యన్ డిఫెన్సు చొరవీయలేదు.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 24:— రహీం ఫుట్‌బాల్ టీసులో నిన్న ఒక్కపోటీమాత్రం జరిగింది. హెడ్‌క్వార్టర్సు పోలీసును, ఎ. పి. సెక్రటేరియట్ 2—1 గోల్సుతో ఓడించింది. ఈగెలుపుతో ఓడిపోయే ప్రమాదంనుంచి, ఎ. పి. సెక్రటేరియట్ తప్పుకుంది.

రెండవపోటీ డక్కన్ డైనమోస్, సిటీ వోల్డ్‌బాయ్సు మధ్య జరగాల్సింది. కాని సిటీ వోల్డ్‌బాయ్సు జట్టు హాజరుకాలేదు.

ఆహార కొరతపై 31 వ తేదీన చర్చలు

హైదరాబాదు, జూలై 23:— ఆహార ధాన్యాల కొరతను, అవసర వస్తువుల ధరల పెరుగుదలను, పౌరహక్కులపై దాడిని చర్చించడానికి జూలై 31 వ తేదీన ఒక కన్వెన్షన్‌ను ఏర్పాటుచేయడానికి పౌర ఆహార సమితి వారు నిన్న నిశ్చయించారు.

సంయుక్త సోషలిస్టుపార్టీ, అతివాద, మితవాద కమ్యూనిస్టు పార్టీలు, మజ్లిస్—ఇ—ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌లకు చెందినవారు యీ సమితిలోని సభ్యులు. ప్రముఖ కార్మికనాయకుడు శ్రీ బి. ఎస్. మహాదేవసింగు కూడ యీ సమావేశానికి హాజరైనారు.

శ్రీయుతులు సాలా ఉద్దీన్ ఒవాసీ, భాస్కరరావు, మన్నం మొహిద్దీన్, బద్రివిశాల్‌పిట్టీ గార్లతో ఒక సన్నాహకసంఘం ఏర్పాటు చేయబడింది.

ఎంత గర్వం!
ఔను అతడు
శ్రీ గిరిజా గైడ్
చదివాడు
పస్కన "ప్యాస్" అయ్యాడు!
అందుకే
అతనికంత గర్వం!!
3, 4, 5 తరగతులకు
శ్రీ గిరిజా గైడ్సును
మించినవిలేవు!

నేషనల్ కార్బన్ కంపెనీ
యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క డివిజన్
హైదరాబాద్ ఫ్యాక్టరీకి దిగువ ఉద్యోగములు కావాలి.
(ఎ) మెయిన్‌టెనెన్స్ సూపర్వైజర్లు
L. M. E. లు ఉత్పత్తి యంత్రసామగ్రి నెలకొల్పటం, నిర్వహించటంలో 3 నుంచి 5 సంవత్సరముల అనుభవం కలిగినవారు.
(బి) మెకానికల్ డ్రాట్స్‌మన్
3 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగిన వారు.
(సి) మిల్‌రైట్ ఫిట్టర్లు
5, 6 సంవత్సరముల అనుభవం కలిగిన వారు.
సెలెక్టు కాబడిన అభ్యర్థులకు మద్రాసులో ప్రారంభ శిక్షణ యివ్వబడును. పై అర్హతలు కలిగిన వారు, ముఖ్యంగా తెలుగు తెలిసినవారు, దయచేసి దిగువ అడ్రసుకు దరఖాస్తులు పంపండి.
ది పర్సనెల్ ఆఫీసర్,
నేషనల్ కార్బన్ కంపెనీ,
పో. బా. నం. 2274, మద్రాసు—19.

సక్రమంగా బ్రష్‌తో తోముకుంటే
ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టు
పనుచిగుళ్ల బాధలను
దంత క్షయమును నిలుపును
ఇగుళ్ల బాధలను దంతక్షయమును నిలుపుటలో ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు సాధించిన అద్భుతమైన ఫలితాలను గూర్చి చిన్నా పెద్దా అనేభేదం లేకుండా అయాచితంగా చేసిన ప్రశంస ఏలావున్నాయో చదవండి.



"ఫోర్‌హాన్స్ టూత్ పేస్టును, ఫోర్‌హాన్స్ టూత్ బ్రష్‌ను సక్రమంగా ఉపయోగించే ఒకరిని నేను అత్యాధికరమైన వాసనతో కూడి అది నిజంగానే చాలా ప్రశంసనీయమైనది ఫోర్‌హాన్స్ టూత్ బ్రష్ సహాయంతో ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు వేసి తోముకోవడము మొదలు పెట్టినప్పటినుండి నాకెలాంటి పంటిరోగములు కనిపించలేదు.
ఎస్. ఆర్. సి దేవ్‌లాలి
"పటుతరమైన మీ ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు అత్యంత తృప్తికరంగా నా యిగుళ్ళ సమస్యలను నివారించినదని తెలుపుటకు నాకెంతో ఆనందంగావుంది ఇప్పుడు మా యింట్లవారందరూ ఫోర్‌హాన్స్ పైననే ఆధారపడి వున్నారు.
ఎస్. ఆర్. హౌరా
* ఈ ప్రశంసా పత్రాలను జెఫ్రీ మేనర్స్ అండ్ కంపెనీ వారి యే కార్యాలయములోనైనా చూడ వచ్చును.
ఫోర్‌హాన్స్-ఒక దంతవైద్యునిచే సృష్టించ బడిన టూత్ పేస్టు
సరియైన పంటి జాగ్రత్తకోసం ప్రతి రాత్రి, ప్రొద్దుటా ఫోర్‌హాన్స్ టూత్ పేస్టును, ఫోర్‌హాన్స్ డబుల్-ఏక్షన్ టూత్ బ్రష్‌నూ వాడండి మరియు మీ దంత వైద్యుని వద్దకు నియమానుసారము వెళ్లండి

ఉచితం! 'పళ్లు, ఇగుళ్లను గురించి తీసుకోవలసిన శ్రద్ధ'' అనే రంగుల చిన్న పుస్తకం ఇంగ్లీషు తెలుగు భాషల్లో లభిస్తున్న యీ చిన్న పుస్తకము కావలసినయడల యీ కూపన్‌ను 10 పైసల తపాలా బిళ్లతో పాటు (తపాలా ఖర్చుల నిమిత్తం) మేనర్స్ డెంటల్ అడ్వయిజరీ బ్యూరో, పోస్టు బ్యాగ్ నంబరు 10031 బొంబాయి—1కి పంపండి.
పేరు ....
చిరునామా ....
....
భాష..............................
Z4
CMGM 4FTL

సరియైన మార్గములో అభివృద్ధి
కనరా బ్యాంకుయొక్క స్థాపకులు శ్రీ సుబ్బారావ్ పయ్ సరియైన లక్ష్యముతో పథకము వేసేరు. కెనరా బ్యాంకీ బ్యాంకింగ్ వ్యవహారములను నిర్వహించే ఒక సంస్థగా మాత్రమే కాకుండా ప్రజలు దానిపై ఆధారపడగలిగేదిగా ఉండాలి. అది జాతీయ ఉద్యమములో ముఖ్యమైన పాత్ర వహించేదిగా ఉండాలి అనేదే ఆ లక్ష్యము.
కనరా బ్యాంకు ఒక లక్ష రూపాయలకు ఎంతో తక్కువైన మూల ధనముతో ప్రారంభమై, నేడు రెండు వందల యింతలకు పైగా అభివృద్ధి పొందినందుకు గర్విస్తోంది.
1906 సంలో ఒక్క బ్రాంచి మాత్రమే గల దీనికి నేడు 240 పైగా బ్రాంచీలు కలవు. పూర్వపు 4 గురు ఉద్యోగులకు యిప్పుడు 5000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. నిజంగా ఎంతో చిన్నదిగా ప్రారంభమైన యీ బ్యాంకు నేడు 7వ స్థానమును పొందింది. అంతేకాక, దక్షిణ భారతములో చాల పెద్ద బ్యాంకుగా గణనకు వచ్చింది మరియు దాని వజ్రోత్సవ సంవత్సరము జరుపుకొంటోంది. మేము సాధించిన యీ ఫలితములు చిన్నవి కావని, యివి సాధ్యపడుటకు సరియైన మార్గములో కృషి జరుగుటవలన, జరుగుచుండుట వలన మాత్రమేనని మేము నమ్ముతున్నాము.
60 ఏళ్ల నమ్మకమైన సేవ—
1వ జూలై 1906—1వ జూలై 1966 వరకు.
అఖిల భారత వజ్రోత్సవ
కార్యక్రమములు జూలై—డిసెంబరు 1966
SERVING TO GROW · GROWING TO SERVE · CANARA BANK LTD. 1906-1966
మూలధనము
—110 కోట్లకు మించినది
—240 పైగా బ్రాంచీలు
ప్రపంచ మంతటా కరెస్పాండెంట్లు కలరు.
కనరా బ్యాంక్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: లైట్‌హౌస్ హిల్, మంగుళూరు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్: 112, జయచామరాజేంద్ర రోడ్,
బెంగుళూరు.



SISTA'S: CB: 9TL

మంచి ఆరోగ్యముకొరకు
మరియు ఎక్కువ పాలు ఇచ్చుటకు
OK బ్రాండ్ పశుగ్రాసం
అన్ని పశువులకు విటమినులతో కూడిన ఆహారము,
60. 74 కిలోల బస్తాలలో దొరుకును.
ఏజంటు చోట్లు
గుంటూరు జిల్లా:—
[1] వంటలూరు పార్థసారథి అండ్ కో., బండలబజారు, గుంటూరు
[2] కోరసాగారపల్లె ఏజెన్సీస్, సంతపేట, ఒంగోలు
[3] కిసాన్ ట్రేడర్సు, పోలీసు స్టేషన్ ఎదుట, దర్బారురోడ్డు, చీరాల
[4] కిసాన్ ట్రేడర్సు, బస్సుస్టాండు దగ్గర, బాపట్ల
[5] శ్రీ కన్యకాపరమేశ్వరి జనరల్‌స్టోర్సు, తెనాలి.
[6] గుడ్‌విల్ ట్రేడింగ్ కంపెని, కాళ్ళమండివీధి, చిలకలూరిపేట
కృష్ణా జిల్లా:—
[1] గజపల్లి కోటయ్య, మాకల సుబ్బారావు అండ్ కో., కెనాల్‌రోడ్డు, విజయవాడ
[2] యండూరి రాధాకృష్ణమూర్తి, ఏ.పి.ఆర్. కృష్ణమూర్తి, [illegible]
[3] జయా ట్రేడర్సు, తిలక్‌రోడ్డు, గుడివాడ.
[4] శ్రీ సీతారామ ట్రేడింగ్ కంపెని, కొత్తపేట, నూజివీడు.
[5] శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్, ప్రొ: శ్రీ సాటి వెంకయ్య, 122, బస్సాండుమార్కెట్, మచిలీపట్నం
పశ్చిమ గోదావరి జిల్లా:—
[1] రామకృష్ణా ట్రేడింగ్ కంపెనీ, [పారిస్‌ఫర్టిలైజర్‌డిస్ట్రిబ్యూటర్సు], కెనాల్‌రోడ్, ఏలూరు.
[2] లక్ష్మీనరసింహం అండ్ కో, మెయిన్‌రోడ్, పాలకొల్లు.
[3] వడిలిచెట్టి ఆంజనేయులు, మెయిన్‌రోడ్, భీమవరం.
తూర్పు గోదావరి జిల్లా:—
[1] జగ్గావరపు సత్యానందం, చిట్యాలవారి వీధి, కాకినాడ.
[2] బొండాడ సూరరాజు అండ్ కో., తుని.
ముఖ్యమైన ఇతరచోట్ల స్టాకిస్టులు కావలెను.
వివరములకు:
గుంటూరు, కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్స్
శ్రీ మధు ట్రేడింగ్ కంపెనీ భువనేశ్వరాయని వీధి, విజయవాడ—1. [ఏ. పి.]
శ్రీకాకుళం, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మమ్ జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్లు
తారా ఏజెన్సీస్, గోపవరపు రామచంద్రరావు వీధి, సూర్యారావుపేట, విజయవాడ—2.

Printed and Published by S. V. Swamy B.A. on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

D/. 26.7.66 DC

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE. ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

803212

సంపుటి : 31 సంచిక : 202 విజయవాడ 26-7-1966 మంగళవారం 6 పేజీలు : 10 పైసలు

కేసరి గారి ఆయుర్వేద
మహాభృంగరాజ తైలము
వెంట్రుకలను రాలనీయదు
శిరస్సును చల్లగా నుంచును

'స్వచ్ఛంద ప్రసవం...'

ఎడెలైడ్, జూలై 25:—మాసన్ అనే ఆవిడ గర్భవతి. డాక్టర్లు ఫలానా రోజున ప్రసవమవుతావని చెప్పారు. కాని అలా జరగలేదు. ఆమె భరించలేకపోయింది. అనుకొన్నసమయానికే పురుడురావాలని ఆమెపట్టుపట్టింది. భర్త ఆమెకు యోగనిద్ర కల్పించాడు. శిశువు జన్మించింది. మాతాశిశువులు కులాసాగా వున్నారు. మర్నాటినుంచే ఆమె ఇంట్లో పనులు చేస్తూ తిరుగుతున్నది. వైద్యసంఘంవారు మాత్రం—"ఇది మంచిపద్ధతికాదు, ఒకప్పుడు ప్రమాదకరం" అని హెచ్చరించారు.

లోకసభలో ప్రతిపక్షసభ్యుల గందరగోళం: నలుగురి బహిష్కరణ

సభాకార్యక్రమాలకు పార్లమెంట్ ఉభయసభలలో అంతరాయం

స్పీకర్ ఆదేశాలను ధిక్కరించిన ఫలితం: రాజ్యసభనుంచి ఇద్దరి గెంటివేత

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై:—25

పార్లమెంటు వర్షఋతు సమావేశం నేడిక్కడ ఆరంభంకాగానే ఉభయ సభలలో కాంగ్రెసు, ప్రతిపక్షాల సభ్యులు కోపోద్రేకాలతో పరస్పర దూషణలకు, నిందావాక్యాలకు దిగడంవల్ల సభావ్యవహారమంతా గందరగోళంగా తయారై, రాజ్యసభను రెండుసార్లు, లోకసభను ఒకసారి వాయిదా వేయవలసివచ్చింది. లోకసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రప్రథమం. దాదాపు గంటకుపైగా లోకసభ కార్యక్రమం ఆగిపోయింది.

ఈసందర్భంలో లోక్‌సభలో నలుగురు ప్రతిపక్ష సభ్యులను పదిరోజుల మొదలు, మిగతా పార్లమెంటు సమావేశం ముగిసే వరకూ — బహిష్కరించారు. రాజ్యసభలో ఇద్దరు సభ్యులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటకు పంపవలసి వచ్చింది. ఈ సందర్భంలో ఒక భద్రతా ఉద్యోగి స్వల్పగాయానికి కూడా గురి అయ్యాడు.

ప్రశాంత పరిస్థితిని నెలకొల్పడానికై రాజ్యసభను రెండుసార్లు, లోకసభను ఒకసారివాయిదా వేశారు. ఉభయ సభలలోకూడా వాకౌట్లు జరిగాయి.

పార్లమెంటు ఉభయసభలలో ప్రశ్నోత్తరాల అనంతరం ఉత్తరప్రదేశ్‌పరిస్థితిపైచర్చకు రావడం గందర గోళానికంతకూ కారణమైంది. యు.పి. ఉద్యోగులసమ్మె గురించి ప్రతిపక్షాలవారు వాయిదా తీర్మానాలు, కాల్ అటెన్షన్ తీర్మానాలద్వారా చర్చించాలనుకున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని, కేంద్రం కూడా ఈవిషయంలో విఫలమైందని వారు అన్నారు. అయితేవారు ఎంత సుదీర్ఘంగా వాదించినా దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని లోకసభ స్పీకర్‌ను గాని, రాజ్యసభ అధ్యక్షుడినికాని ఒప్పించలేక పోయారు. దీనిపై వారిరువురుతమ రూలింగ్‌లు ఇచ్చారు. లోక్‌సభలోనే ప్రతిపక్షాలవారు రెండ గంటలసేపు వాదించారు.

కోపోద్రిక్తులైన ప్రతిపక్షాలవారు అందుకు నిరసన తెలిపారు. వీరిలో లోక్‌సభ సభ్యులైన శ్రీ మధులిమాయే (యస్. యస్. పి) శ్రీ యస్. యం. బెనర్జీ (ఇండి) రాజ్యసభ సభ్యులైన శ్రీ రాజనారాయణ్, శ్రీ గౌరే మురహరి ప్రముఖులు. ప్రశాంతంగా వుండవలెనని పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయేసరికి శ్రీ బెనర్జీని [illegible] మందలించారు. దనిపై సభానాయకుడు శ్రీ సత్యనారాయణసిన్హా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 251—4 వోట్లతో ఆమోదించటంతో శ్రీ బెనర్జీని పది రోజులపాటు బహిష్కరణ్ చేశారు.

దానితో పరిస్థితి మరీ విషమించి శ్రీ బెనర్జీని సభనుంచి బహిష్కరించడాన్ని ఏసభ్యుడు సమ్మతించడని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ హెూమీదాజీ నోటీసు ఇచ్చారు. ఆయన సహచరులైన శ్రీ మొహమ్మద్ ఇలియాస్ సభలో సభ్యులపై దాడులు జరిగిన తరవాతే అట్టిది సంభవమని తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇక అప్పుడు స్పీకర్ శ్రీ హుకుంసింగ్ సభను వాయిదా వేశారు.

గంటతర్వాత మళ్ళీ లోక్‌సభ ప్రారంభం కాగానే శ్రీ బెనర్జీ స్పీకర్ ఆదేశాన్ని ధిక్కరించి సభకు వచ్చారు. ఎజెండాలోవున్న ఆర్థిక పరిస్థితిపై చర్చ ఒకటంశంగా వున్నా, సభ్యులు ఆర్థిక పరిస్థితిపై చర్చకుసంబంధించి ప్రభుత్వంపై విశ్వాసరహిత్య తీర్మానాన్ని ప్రవేశపెట్ట ప్రయత్నించటంతో లోక్‌సభలో రెండవసారి గందరగోళం చెలరేగింది.

యు. పి. లో సమ్మె విరమణ

లక్నో, జూలై 25:— ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను విరమించారని ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీ నేటి సాయంత్రం విధానసభలో ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోర్కెలు, సమస్యలు సానుభూతితో పరిశీలించబడి, పరిష్కరించబడగలవని కూడ ఆమె మాట యిచ్చారు.

ప్రతిపక్ష సభ్యులు తెచ్చిన విరామ తీర్మానంపై ప్రసంగిస్తూ ఆమె పైవిధంగా ప్రకటించారు.

బెంగుళూరుకు రాష్ట్రపతి రాక

బెంగుళూరు, జూలై 25:— మైసూరు యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను ప్రారంభించడానికిగాను రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేటి ఉదయం ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి విచ్చేశారు.

ఇండియాపట్ల రష్యా వైఖరిలో మార్పు లేదు

లోకసభలో ప్రధాని స్పష్టీకరణ

న్యూ ఢిల్లీ, జూలై 25:—

భారత శ్రేయః క్షేమములకు సంబంధించిన ప్రధానాంశములపై రష్యా వైఖరిలో ఎట్టి మార్పులేదని తాను సోవియెట్ నాయకులతో జరిపిన సంభాషణలవల్ల తనకు తెలియవచ్చినదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు లోకసభలో వెల్లడించారు.

శ్రీమతి ఇందిరాగాంధి తాను యిటీవల యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, యుగోస్లేవియా, రష్యాలలో జరిపిన పర్యటనపై ప్రసంగిస్తూ లోకసభలో పై విధంగా ప్రకటించారు.

ఆమె యింకా యిలా అన్నారు: "కాశ్మీర్ సమస్యపైకూడా తమ వైఖరిలో ఎట్టిమార్పు లేదని సోవియెట్ నాయకులు నాకు మాట యిచ్చారు. తాము పాకిస్థాన్ తోటి మైత్రి సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నమాట నిజమైనప్పటికీ, అది భారత దేశంతోటి మైత్రికి ఎంతమాత్రం భంగంకలిగించేదిగా వుండదని కూడ వారు హామీ యిచ్చారు. పాకిస్థాన్ కు యింతవరకు తాముపెట్టిన ఆయుధసామగ్రిని సప్లయిచేయలేదని, అందుకు సంబంధించి పాకిస్థాన్‌తో ఎట్టి ఒప్పందంకుదుర్చుకోలేదని సోవియెట్ నాయకులు నాకు చెప్పారు. యుగోస్లేవియా, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌దేశాలు రెంటితోనూ భారతదేశానికే ఆయా దేశాలకు సామాన్యప్రయోజనములుగల వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుకోవడం అవసరమని శ్రీ టిటో, శ్రీనాజర్లు యిరువురూ ఒప్పుకున్నారు. అలీనవిధానాన్ని పటిష్ఠంచేయడానికి ఈ మూడుదేశాలు మరింత పరస్పర సహకారంతో మెలగవలసి వుంటుందనికూడా వారు ఒప్పుకున్నారు.

"భారతదేశానికి ఆందోళన కలిగించుచున్న పాకిస్థాన్‌లోని పరిణామాలనుకూడా నేను సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌కు నివేదించాను. పాకిస్థాన్‌తోటి మైత్రీసంబంధాల పునరుద్ధరణకైకాంక్షతో భారతదేశం ఏకపక్షంగా గైకొన్న చర్యలనుకూడా శ్రీకోసిగిన్‌కు విశదీకరించాను. శ్రీ కోసిగిన్ మన చర్యలపట్ల పూర్తి సంతృప్తిని వెల్లడించారు.

"విదేశీయులజోక్యంకాని, ఒత్తిడికాని ఏంత మాత్రం లేకుండా తమ అభిమతానికి అనుగుణంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు వియత్నాం ప్రజలకు ఉండాలి. వియత్నాంపై జూలై 7వ తేదీన నేను చేసిన ప్రకటనలోని సూచనలకు ఆయాదేశాల ఆమోదాన్ని సంపాదించడానికి భారతప్రభుత్వం యింకా కృషిచేయుచునేవున్నది.

"ప్రధానంగా పబ్లిక్‌రంగంలో పరిశ్రమలను స్థాపించి, నిర్వహించేనిమిత్తం 830 కోట్ల రూపాయల అప్పుయివ్వడానికి రష్యా ఒప్పుకున్నది".

చిత్రజగత్తు

'కదిలి పోతున్నావేం? నీకా కాలు ఏమయింది?'

'మొన్న కేబినెట్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద జారగట్టో దిగబడిపోయింది! బ్రతికి నేను బయట పడ్డాను! ఎండాకాలం వచ్చేదాకా కాలు బైట కి తియ్యలేరుటా!'



విజయవాడలో భారీ వర్షాల ఫలితంగా సత్యనారాయణపురం ప్రాంతం జలమయమయిన దృశ్యం

ఇండియాపై పాక్, చైనాల కుట్రను ఎదుర్కోడానికి గట్టిచర్యలు

లోకసభలో స్వరణ్‌సింగ్ ప్రకటన: పెకింగ్ ఎత్తులు మాస్కో గమనిస్తున్నదని వివరణ

న్యూఢిల్లీ, జూలై 25:—

పాకిస్తాన్, చైనాలమధ్య సంబంధ బాంధవ్యాలు నానాటికీ ఏ తరహాలో పెంపొందుతున్నదీ సోవియెట్‌యూనియన్‌కు తెలుసునని విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

"చైనా, పాకిస్తాన్‌లు లాలూచీ అయి వ్యవహరించడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటో ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నది. దేశ సమగ్రతను, శాంతిభద్రతలను పరిరక్షించుకోడానికి దౌత్యస్థాయిలోను, రక్షణస్థాయిలోను ప్రభుత్వం తగుచర్యలు తీసుకుంటున్నది" అని ఆయన సభ్యులకు హామీ ఇచ్చారు.

పాకిస్తాన్‌కు చైనా, టాంకులను, మిగ్ విమానాలను సరఫరా చేయడమేకాక, పాకిస్తానీ విమాన చోదకులకు మిగ్ విమానాలను నడపడంలో శిక్షణ కూడా ఇస్తున్నమాటవాస్తవమేనని విదేశాంగ మంత్రి అంగీకరించారు.

నేడు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దాదాపు అరగంటసేపు చైనా—పాకిస్తాన్‌ల 'కుట్ర'ను గురించి సభ్యులడిగిన ప్రశ్నలతోనే సరిపోయింది.

చైనా—పాక్ 'లాలూచీ' విషయంలో సోవియెట్ యూనియన్ వైఖరి ఏమిటని సభ్యులు ప్రశ్నించినప్పుడు, అది వెల్లడించడానికి శ్రీ స్వరణ్‌సింగ్ నిరాకరించారు. రెండు ప్రభుత్వాలమధ్య జరుగుతున్న సంభాషణలన్నీ వెల్లడించడం ఆచారం కాదని ఆయన అన్నారు. ఏమైనప్పటికీ ఆరెండు దేశాలమధ్య సంబంధ బాంధవ్యాలు ఏతరహాలో అభివృద్ధి చెందుతున్నదీ సోవియెట్ యూనియన్‌కు బాగా తెలుసునని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌తో తన సంబంధాలను మరింత అభివృద్ధి పరుచుకోవాలని సోవియెట్ యూనియన్ ఆకాంక్షిస్తూ అందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నదని మరొక ప్రశ్నకు సమాధానంగా శ్రీ స్వరణ్‌సింగ్ ధ్రువపరిచారు. పాకిస్తాన్‌ను అవతలవారితో వేర్వేరు సైనిక ఒప్పందాలు చేసుకోకుండా నిరోధించి, అది మరింత స్వతంత్రమైన విధానాన్ని చేపట్టేటట్లు ప్రోత్సహించాలన్న దలంపుతోనే సోవియట్ పాకిస్తాన్‌పట్ల ఇట్టి వైఖరిని అవలంబిస్తున్నదని ఆయన అన్నారు.

పాకిస్తాన్ విదేశాంగమంత్రి పదవినుండి భుట్టో వైదొలగడంవల్ల, పాక్—సోవియెట్‌ల మధ్య స్నేహసంబంధాలు అభివృద్ధి అవుతూ ఉండడంవల్ల పాకిస్తాన్ చైనా ప్రభావం నుండి తప్పుకుని కొత్త ధోరణిని అవలంబించే అవకాశం ఉన్నదా లేక ఇదంతా లోకం సమ్మేటట్టు చేయడానికై ఆడుతున్న నాటకమా అని శ్రీ హెచ్. వి. కామత్ ప్రశ్నించారు.

శ్రీ స్వరణ్‌సింగ్ ఇందుకు సమాధానం ఇస్తూ పాకిస్తాన్‌తో సంబంధాలను అభివృద్ధి పరుచుకోడంలో సోవియెట్‌ల లక్ష్యం ఏమిటో అధికారికమైన ప్రకటనలుచేయవలసినదిగా పాకిస్తాన్ లేదా సోవియెట్ యూనియన్ అని తెలియజేశారు. శ్రీ భుట్టో పదవినుంచి నిష్క్రమించడం అనేది ఆయనకూ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్‌కూ మధ్యగల వ్యవహారమని, దీనివలన మరొక ప్రభుత్వంతో ఉండే సంబంధాలలో మార్పులు రావడానికి అవకాశం ఏమీలేదని ఆయన అన్నారు.

"ఏమైనా ఒక విషయం మాత్రం నిస్సందేహం. పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉన్నదో అది వారి ప్రభుత్వంలోగ్గ స్థాయిలో అమోదించిన విధానంగానే మనం ఎల్లప్పుడూ పరిగణిస్తూ వచ్చాం. వారి ఇలాంటి విషయంలో ప్రభుత్వంలోని వ్యక్తుల వ్యక్తిగత వైఖరులతో మనకు ప్రమేయం లేదు", అని వివరించారు విదేశాంగమంత్రి.

శ్రీ కామత్, శ్రీ భుట్టోను గురించి ప్రస్తావించేటప్పుడు కొన్ని 'విశేషణాలు' ప్రయోగించి మాట్లాడడం జరిగింది. దీనికి లోకసభ స్పీకర్ శ్రీ హుకుంసింగ్ అభ్యంతరం తెలిపారు. దానిమీదట స్పీకర్‌కూ శ్రీ కామత్‌కు మధ్య కొద్దిగా వాదోపవాదాలు జరిగాయి.

చైనా, పాకిస్తాన్‌ల మధ్య సాగుతున్న లాలూచీ వ్యవహారం యావత్తూ మనకు

(మిగతా 3 వ పేజీలో)

ఉత్తరపుపొలిమేరలో చైనా సేనలు

శ్రీ వై. బి. చవన్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 25:—భారతదేశపు పొలిమేరలలో టిబెట్ పొడవునా చైనా సేనలు భారీఎత్తున విడిదిచేసియున్న సంగతి ప్రభుత్వానికి తెలియునని, అయితే యిటీవల క్రొత్తగా చైనా సేన లేవీ అచట కేంద్రీకరించబడలేదని రక్షణమంత్రి శ్రీ వై. బి. చవన్ నేడు లోకసభలో తెలియజేశారు.

ఆగస్టుకు ముందే నాగార్జునసాగర్ నీరు విడుదల

నీటిమట్టం గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నట్లు వార్త

[ఆంధ్రప్రభ ప్రతినిధి]చే హైదరాబాద్, జూలై 25:—

నాగార్జునసాగర్‌నీటిమట్టం గంటకు ఒకఅడుగుచొప్పున పెరుగుతున్నదని, పరీవాహక ప్రాంతంలో చెప్పుకోదగినంత మంచి వర్షం పడిందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మూడు రోజుల క్రితం సాగర్ నీటిమట్టం 376 అడుగులువున్నది. నీటి మట్టం నిన్నటికి 415 అడుగులకు పెరిగింది. నేటి మధ్యాహ్నం నుంచి డామ్‌పై రాకపోకలను నిలిపివేశారు.

నాగార్జునసాగర్ ఆయకట్టుభూములకు ఆగస్టు మధ్యలో నీరువదులుతారని లోగడ ప్రకటించారు. అందుకు నీరు వదలడానికి 495 అడుగులనీటి మట్టం వుండాలి. నీటి మట్టంఇప్పుడు గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నందున ఆయకట్టు భూములకు ఆగస్టులో గాక, ఈ లోగానే నీరు వదలే ఆశ కనుపిస్తున్నది.

గోదావరి ఆయకట్టు భూములకు నీరు వదలడానికి గోదావరిలో కూడా తగినంత నీరు ప్రవహిస్తున్నది.

ప్రస్తుత పరిస్థితుల ఆయకట్టు భూములకు నీటి సరఫరా, [illegible] పరిస్థితి [illegible] అధికారులు అంటున్నారు.

లోకసభలో విశ్వాస రాహిత్యతీర్మానం

చర్చకు స్పీకర్ అనుమతి

న్యూ ఢిల్లీ, జూలై 25:—

ప్రభుత్వంపై విశ్వాస రాహిత్యాన్ని ప్రకటిస్తూ మితవాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ హిరేన్‌ముఖర్జీ, మరిముగ్గురులోకసభలో చర్చకు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభాపతి నేడు అనుమతించారు.

అతివాద కమ్యూనిస్టులు, ప్రజాసోషలిస్టులు, జనసంఘ సభ్యులు, సంయుక్త సోషలిస్టుపార్టీ సభ్యులు కలిసి దాదాపు మొత్తం 50 మంది దాకా యీ తీర్మానాన్నిబలపరిచారు. స్వతంత్రపార్టీ సభ్యులు మాత్రం యీ తీర్మానాన్ని బలపరచలేదు.

శ్రీ ముఖర్జీ తెచ్చిన తీర్మానం కాక, మరి 10 విశ్వాసరాహిత్య తీర్మానాలు సభాపతికి అందినవి. స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ ఎం. ఆర్. మసాని కూడ ఒక తీర్మానాన్ని అంద చేశారు. సభాపతి మాత్రం శ్రీ ముఖర్జీ తీర్మానానికి ప్రాధాన్యం యిచ్చారు.

శ్రీ ముఖర్జీ ప్రతిపాదించిన తీర్మానాన్ని డిప్యూటీ స్పీకరు చదువ నారంభించగా, శ్రీ మసాని ప్రక్రమ భంగాన్ని లేవనెత్తుతూ, యితర తీర్మానాలను కూడ చదివి వినిపించవలసిందిగా సభాపతిని కోరారు.

శ్రీ మసాని తీర్మానం ప్రధానంగా రూపాయి విలువ తగ్గింపుపట్ల మంత్రివర్గం యందు విశ్వాసరాహిత్యాన్ని ప్రకటిస్తున్నది.

జనసంఘపువర్గ నాయకుడు శ్రీ యు. ఎం. త్రివేది, సంయుక్త సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ మణిరాం బగ్రీ, మితవాద కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీ పి. కె. వాసుదేవన్ నాయర్, ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే, స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి. రంగా, శ్రీ రామమనోహర్ లోహియా, శ్రీ ప్రకాశ్ వీర్‌శాస్త్రి, శ్రీ త్రిదిబ్‌కుమార్ చౌదరి, శ్రీ ఎస్. ఎం. బెనర్జీగార్లు కూడ తీర్మానాలను అందచేశారు.

ఈ తీర్మానాలన్నీ ఉదయం 10 గంటలకే తనకు అందడంవల్ల, ఏదో ఒకదానిని ముందుగా తీసుకొనక తప్పలేదనీ, అందువల్ల శ్రీ ముఖర్జీ తీర్మానానికి ప్రథమస్థానం యివ్వడం జరిగిందనీ సభాపతి శ్రీ హుకుమ్‌సింగ్ శ్రీ ఎస్. ఎస్. ద్వివేదీకి తెలియచేశారు.

శ్రీ ముఖర్జీ తీర్మానం వచ్చే సోమవారంనాడు చర్చకు రాగలదని సభానాయకుడు శ్రీ సత్యనారాయణసిన్హా తెలియచేశారు.

'దేశ ఆర్థిక పరిస్థితిపై' ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి తెచ్చిన తీర్మానంకంటె ముందుగా తమ తీర్మానాన్ని చర్చకు తేవలెనని కమ్యూనిస్టు సభ్యులు ఒక గంటసేపు పెనుగులాడారు. కాని సభాపతి ప్రభుత్వ పక్షాన్ని బలపరచడంవల్ల వారి ప్రయత్నం ఫలించలేదు. విశ్వాసరాహిత్య తీర్మానం పదిరోజులలోపల చర్చకు రాగలదని మాత్రం ఆయన హామీ యివ్వగలిగారు.

మితవాద కమ్యూనిస్టులు సభాపతి నిర్ణయంతో ఏకీభవించలేదు. శ్రీ హెూమీదాజీ విశ్వాసరాహిత్య తీర్మానానికే ప్రాధాన్యం యివ్వవలసిందిగా పదేపదే అరవడంతో, ఆతనిని 15 రోజులపాటు సభనుండి బహిష్కరిస్తూ సభవారు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

తనను బహిష్కరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి కానీ, అది ఆమోదించబడిన సంగతికానీ తాను వినలేదనీ, అందువల్ల తాను సభనుండి బయటకు వెళ్లననీ శ్రీ దాజీ అభ్యంతరం తెలియచేయగా, సభాపతి ఆతనిని సభనుండి తొలగించుటకు మార్షల్‌ను నియోగించారు. దానిమీద కమ్యూనిస్టు సభ్యులు పలువురు శ్రీదాజీ చుట్టూ కోట కట్టడం చూచి సభాపతి మార్షల్‌ను వెనుకకు పిలిచారు.

అతరువాత కొద్దిసేపటికి శ్రీ దాజీ సభనుండి వెలుపలికి వెళ్ళారు.

కాశ్మీర్‌లో 119సార్లు పాక్ అతిక్రమణాలు

న్యూఢిల్లీ, జూలై 25:—జమ్మూకాశ్మీర్ యుద్ధవిరమణ శ్రేణిని పాకిస్తాన్‌సాయుధ బలాలు 119సార్లు ఉల్లంఘించినవనీ, గగనతలాన్ని పాక్‌విమానాలు అయిదుసార్లు అతిక్రమించినవని రక్షణమంత్రి శ్రీ చవన్ లోకసభలో తెలియ జేశారు.

శ్రీ ఏ. ఎస్. పాండే ప్రశ్నకుసమాధానమిస్తూ సమితి పరిశీలకులకు పాక్ అతిక్రమణలగురించి తెలియ జేశామని కొన్ని సందర్భాలలో పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరసన తెలిపామని శ్రీ చవన్ వివరించారు. పాక్ అతిక్రమణలకు తగు సమాధానంయివ్వడానికి చర్యలు తీసికొంటున్నామని కూడా రక్షణమంత్రి తెలియ జేశారు.

సమితి పరిశీలకులు సాధారణంగాయుద్ధవిరమణశ్రేణిని ఉల్లంఘించినవారికి మాత్రమే తమ నిర్ణయాన్ని తెలియజేయడం మామూలని అందువల్ల పాకిస్తాన్ విషయంలో సమితి పరిశీలకుల నిర్ణయాలు తెలియవని అన్నారు.

పాక్ సమాధానంపై పరిశీలన కొనసాగింపు

న్యూఢిల్లీ, జూలై 25:—తాష్కెంట్ ప్రకటన అమలుపై చర్చించడానికి అధికారుల సమావేశంజరగాలని ఇండియా చేసినప్రతిపాదనపై పాకిస్తాన్ పంపిన సమాధానాన్ని భారత విదేశ వ్యవహారాలమంత్రిత్వశాఖ నేడు పరిశీలించింది.

విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు రోజల్లా పార్లమెంటు పనిలోనిమగ్నులైవున్నందున ఇండియాసమాధానరూపొందించడానికి [illegible]

ఆంధ్రమంత్రి ఎవరూ రాజీనామా ఇవ్వలేదు

మద్రాసులో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

మద్రాసు, జూలై 25:—ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ఎన్నికల సంఘమూ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘము త్వరలో సమావేశంకానున్నవి, అయితే సమావేశాలు ఏతేదీలలో జరిగేదీ యింకా నిర్ణయింపబడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడిచట పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

మంత్రివర్గ సభ్యు లెవరూ యింతవరకు తనకు రాజీనామా లేఖను అందచేయలేదనీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుకమిటీకికూడా ఎవరూ రాజీనామాలేఖను పంపినట్లు తనకు తెలియరాలేదనీ ముఖ్యమంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియచేశారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి మధ్యాహ్నం హైదరాబాద్‌నుండి యిక్కడకు వచ్చి, ఇక్కడనుండి చిదంబరం వెళ్లారు.

శ్రీ రెడ్డి రేపురాత్రియిక్కడకు వచ్చి,28వ తేదీన యిక్కడనుండిహైదరాబాదుకు బయలుదేరి వెడతారు.

మద్రాస్, జూలై 25:— సర్వోదయ నాయకుడు శ్రీజయప్రకాశ్‌నారాయణ్‌కోయంబత్తూరు వెడుతూ నేటి సాయంత్రం కలకత్తానుండి యిటకు విమానంమీద వచ్చారు.

విజయవాడ పరిసరాలలో భారీవర్షం: రోడ్లు జలమయం

విజయవాడ, జూలై 25:— నిన్న ఉదయం నుంచీ నేటి ఉదయంవరకూ ఇక్కడ 12.57 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

పాత బస్తీలో మురుగుకాల్వలసౌకర్యం వుండటంచేత నీరు రోడ్లపైకి ఎక్కడా నిలిచినట్లు లేదు. కాల్వలు అన్నీ కట్టివేయడం చేత నేడు మామూలుగా బస్‌నేలో నీరునిలువలేదు. పోతే గవర్నరుపేటలోనూ, సూర్యారావుపేటలోనూ రోడ్లపై మోకాటిలోతునీరు నిలిచింది.

లారీలు, చిన్నకార్లు అనేకచోట్ల ప్రజారోగ్య శాఖ, డ్రైనేజిగోతులలో ఇరుక్కుపోయాయి. ఒకొక్క వాహనాన్ని బయటకు తీయడానికి 2, 3 గంటలు పట్టుతున్నది. లారీలను బయటకు తీయలేక మరొకలారీని తీసుకువచ్చి సరుకును 'మార్పిడి' చేసిన సందర్భాలు కూడా వున్నాయి.

వల్లూరు ప్రాంతం

వల్లూరు మొదలైన లంకప్రాంతాలలో భారీవర్షం పడింది. ఈ వర్షాలు ఆగకపోతే నాట్లు కొట్టుకుపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు. విజయవాడ తహసిల్దార్ శ్రీ కె. వెంకటేశ్వర్లు నిన్న ఈ ప్రాంతంలో పర్యటించారు.

నేడు ఆయన మైలవరం వెళ్లి అక్కడ చెరువుల పరిస్థితి పరిశీలించారు.

తాడికొండలో నాలుగు దుక్కుల వర్షం

తాడికొండ, జూలై 25:— గతరెండు రోజులలో యిక్కడ నాలుగుదుక్కుల వర్షం పడింది. ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయదారులకు ఆందోళన తగ్గింది. పైర్లు వేయ నారంభించారు. (మ.వి)

మంగళగిరిప్రాంతాలలో భారీవర్షం

మంగళగిరి, జూలై 25:— మంగళగిరి ప్రాంతాలలో గత రెండు రోజులనుండి కురుస్తున్న విపరీతమైన వర్షాలవల్ల చెరువులు, కుంటలు నిండాయి. నీరుకొండ మొదలు, రైలుకట్టవరకు వరదవచ్చి అన్ని ప్రాంతాలు జలమయమైనాయి. మాగాణిపైరులు మునిగిపోయాయి. చెరువులక్రింద మాగాణి భూమి యిక సాగులవుతుందని రైతులు అనుకుంటున్నారు. (మ.వి)

ఏలూరు ప్రాంతంలో వర్షాలు

ఏలూరు, జూలై 25:— గత వారం రోజులుగా ఏలూరు పరిసరప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. మోకాలులోతునీరు వీధులలో ప్రవహిస్తున్నది. పల్లపుప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. రాక పోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. వర్షాలు కురిసినందుకు పెదపాడు, దెందులూరు, చాటపర్రు, పరిసరప్రాంతాలరైతులు తమహర్షం వెలిబుచ్చారు. నాట్లువేయడంలో రైతులు నిమగ్నులయ్యారు. (మ. వి)

ఆంధ్ర కోస్తాజిల్లాలలో భారీవర్షం

మద్రాసు, జూలై 25:— 26 వ తేదీ సాయంత్రంవరకు వాతావరణ సూచన: కోస్తా ఆంధ్ర తెలంగాణా, కేరళ, కోస్తా—మైసూర్ అంత [illegible] వర్షాలు,ఉరుములతోనిండినజల్లులు

(మిగతా 3 వ పేజీలో)

రాష్ట్రమంతటా విస్తృతంగా వర్షాలు

విజయవాడ పరిసరాలన్నీ జలమయం: నాగార్జునసాగర్ రోడు బంద్

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:— ఈఏడాది వర్షాలు ఆలస్యమైనా మొత్తంమీద రాష్ట్రమంతటా అన్నిప్రాంతాలలో వర్షాలు బాగా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోస్తాజిల్లాలలో కుంభవృష్టి కురిసింది. తెలంగాణాఅంతటా కూడా బాగా వర్షాలుపడ్డాయి.

రాయలసీమ జిల్లాలలో కూడా చెదరుమదురుగా అన్ని జిల్లాలలో వర్షాలు పడ్డాయి.

పశ్చిమ గోదావరిలో నర్సాపురంవద్ద 18, సెంటిమీటర్లు, గన్నవరంవద్ద 10 సెంటిమీటర్లు, ఖమ్మంలో 7 సెంటిమీటర్లు భద్రాచలంవద్ద ఆరు సెంటిమీటర్లువర్షం పడింది. మచిలీపట్నం, నిడదవోలువద్ద మూడు సెంటిమీటర్లు వంతున వర్షం కురిసింది.

రానున్న కొద్దిరోజులలో తెలంగాణా, ఆంధ్ర కోస్తా ప్రాంతాలలో ఒక మోస్తరునుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చునని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రాయలసీమలోని అన్ని జిల్లాలలో కొన్ని చోట్ల ఒక మోస్తరు జల్లులనుండి కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది.

శ్రీ చికిత్స అత్యద్భుతంగా బాధాకరమైన మొలలను అణచివేయండి
కురుపను పోగొట్టును, బాధను నివారించును

[illegible]

— బెల్ ఫార్మసీ

నేషనల్ కార్బన్ కంపెనీ

1078, తిరువత్తియూర్ హైరోడ్డు, మద్రాసు—19

హైదరాబాద్ ఫ్యాక్టరీకి మెషీన్‌షాప్ సూపర్వయిజర్లు కావాలి

ఈ తైనాదాలో అనుభవము కలిగిన ఎల్. ఎం. ఇ. లు దరఖాస్తు చెయ్యవచ్చును.

పీ.బి మద్రాస్, హైదరాబాద్ ఫాక్టరీలకు

1. టర్నర్లు, 2. మిల్లర్లు, 3. ఫిట్టర్లు, 4. షేపర్లు, 5. డైఫిట్టర్లు, 6. ఇన్‌స్పెక్టర్లు కూడా కావాలి.

అర్హతలు :

చదువు : ఎస్. ఎస్. ఎల్. సి., ఐ. టి. ఐ. సర్టిఫికెటు ఉంటే మంచిది.

అనుభవము :

ఆ యా వృత్తులలో 5 సంవత్సరాలు. బ్లూ ప్రింట్లు చదవడంలోను, ప్రెసిషన్ ఇన్‌స్ట్రుమెంట్లు వాడటంలోను మంచి ప్రవేశం ఉండాలి. టూల్ రూం లేక జాబ్‌షాప్ ఆపరేషన్సులో అనుభవానికి ప్రాధాన్యత యివ్వబడుతుంది.

వయస్సు : 19 నుంచి 30 సంవత్సరాలు.

తగిన అర్హతలుగల అభ్యర్థులు పై అడ్రసుకు దరఖాస్తులు పంపవచ్చును.

సైన్యంలో సివిల్ సిబ్బంది ప్రదర్శన

10 శాతం ఉద్యోగుల తగ్గింపునకు నిరసనగా

న్యూఢిల్లీ, జూలై 23:— సాయుధ సేనల కేంద్ర కార్యాలయానికి చెందిన దాదాపు పదివేలమంది సివిల్ ఉద్యోగులు గతరాత్రి సైన్యాధిపతి జనరల్ పి. పి. కుమారమంగళం నివాస భవనానికి ఊరేగింపుగా వెళ్లారు. సివిల్ సిబ్బందిలో నూటికి పదిమంది చొప్పున తగ్గించ తలపెట్టినందుకు నిరసనగా వీరీ చర్య గైకొన్నారు.

సివిల్ ఉద్యోగుల సంఖ్యను ఆగస్టు 1 వ తేదీనుంచి తగ్గించనున్నారు.

ఈ విషయమై తొలుత ఒక విజ్ఞప్తి పంపినా జనరల్ కుమారమంగళం నుంచి ఎట్టి ప్రత్యుత్తరం లేదని సాయుధ సేనల కేంద్ర కార్యాలయ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు శ్రీ బి. కె. నాద్ చౌదరి తెలిపారు. నిన్న సాయంత్రం అసోసియేషన్ సమావేశంలో ఈ ఊరేగింపు జరపడానికి నిర్ణయించారు.

తమ విజ్ఞప్తికి ఉప సైన్యాధిపతి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం సైకొన్నట్టు దురుసుగా సమాధాన మిచ్చారని శ్రీ చౌదరి అన్నారు.

సివిల్ ఉద్యోగులు అత్యవసర పరిస్థితిలో అలుపులేకుండా పనిచేసినా, ఆ సేవను గుర్తించలేదని, ప్రతిఫలంగాని లభించలేదని, సైన్యంలో అదనపు ఖాళీలను సృష్టిస్తూ, కేంద్ర కార్యాలయ సిబ్బంది విషయంలో అట్టి చర్య ఏదీ గైకొనడంలేదని ఆయన వివరించారు.

రాత్రి ప్రదర్శనానంతరం సైన్యాధిపతికి సమర్పించిన విజ్ఞప్తిలో పదిశాతం సిబ్బంది తగ్గింపునకు గైకొన్న నిర్ణయం పని బరువును తెలుసుకోకుండా గైకొన్న నియంతృత్వనిర్ణయ మని అన్నారు.

తెలివైన పిల్లలకు బహుమతులు

న్యూఢిల్లీ, జూలై 25:— తమ చదువు విషయంలో అత్యంత శ్రద్ధాసక్తులు చూపిన వారిని, బడికి సరిగా వేళకు వచ్చేవారిని, ఇంకా పాఠశాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలలో చురుకుగా వున్నవారిని మూడు నుంచి 10 ఏళ్ల లోపువారిని 300 మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా నిర్ణయించి, వారికి ఈ మధ్య విజ్ఞానభవన్‌లో కేంద్ర సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో బొమ్మలు, ఆటవస్తువులు బహుమతులుగా ఇచ్చారు.

ఢిల్లీ యూనియన్ భూభాగంలోని గ్రామ, పట్టణాలలో గల ప్రభుత్వ పాఠశాలల నుంచి వీరిని ఎన్నికచేశారు.

న్యూయార్కులోని సాంకేతిక, సాంస్కృతిక వ్యవహారాల సంస్థ యిచ్చిన ఆ కానుకలను ఢిల్లీలోని అమెరికన్ రాయబారి సతీమణి పంచిపెట్టారు.

నెలకు 200 రూపాయల లోపు జీతంగల ఉద్యోగులకు చెందిన బాలబాలికల నుంచే కేంద్ర సంక్షేమ సంఘం బహుమతి గ్రహీతలను ఎన్నుకొంది.

ఆగస్టులో మున్నూరు కాపు యువజన మండలి సభ

హైదరాబాద్, జూలై 23:— మున్నూరు కాపు జాతి వెనుకబడిన తరగతులలో తమ స్థానాన్ని సంపాదించుకోవడానికి చర్చించే నిమిత్తం మున్నూరు కాపు యువజన మండలి ఆగస్టు రెండవవారంలో సభ జరపడానికి నిర్ణయించింది. శ్రీ బి. వరసిములు అధ్యక్షతన సమావేశమై కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చగలమని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుకు [illegible].

శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ నవమి

1966 జూలై 26 మంగళవారం

శుద్ధనవమి ప. 2—8 వరకు

విశాఖ రా. 12—55 వరకు

వర్జ్యం: ఉ. 7—7 మొదలు 8—40 వరకు

వ. తె. 4—59 మొదలు

మానవప్రేమలజంజాటం

ఈశ్వరప్రేమ నందుకొనగోరేవాడు మానవప్రేమల జంజాటం పెట్టుకొనరాదు. ఇవి వాని భావావేశాలను వాని పరమలక్ష్యం దేహాగ్రం కానీయకుండా - చెదరగొట్టడంతో పాటు, వానికి సంకెళ్ళుగా తయారై అడుగడుగునా వాని కవరోధాలు కల్పిస్తాయి.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జూలై 26, మంగళవారం

గఫర్ ఖాన్ విజ్ఞప్తి

'సరిహద్దు గాంధీ'గా ప్రసిద్ధికెక్కి భారత ప్రజలకు మిక్కిలి ప్రేమాస్పదుడైన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తమ ఫక్తూనిస్థాన్ ఉద్యమంవిషయమై ఇటీవల కాబూలులో కొందరు భారతీయ పత్రికా విలేఖరుల ముందర వెల్లడించిన అభిప్రాయాలు నిజంగా సర్వప్రపంచమూ మెచ్చ దగినంత సమంజసంగా ఉన్నాయనడానికి సందేహం లేదు. తాము సర్వస్వతంత్రప్రతిపత్తిని వాంఛించడం లేదనీ, స్వపరిపాలనా ప్రతిపత్తి నిచ్చి తమ్ము సోదరభావంతోచూచే పక్షంలో తాము కూడా సోదర భావంతోనే పాకిస్తాన్‌తో ఉండిపోయి దేశరక్షణ, విదేశ వ్యవహారాలపై పెత్తనం పాకిస్తానుకే వదలివేయగలమనీ, ఈ సమస్యను పాకిస్తాన్ శాంతియుతంగా పరిష్కరించాలన్నదే తన అభీష్టమనీ ఆయన వక్కాణించినది ఆయన స్వాతంత్ర్య ప్రియత్వంతో పాటు ఆయన సరసత్వానికీ, శాంతి ప్రియత్వానికి కూడ ప్రబలమైన తార్కాణం.

పాకిస్తాన్ — ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతీయులైన ఫక్తూనులు ప్రత్యేక లక్షణాలు గల కొండజాతివారనే సంగతి యెల్లరకూ తెలిసినదే. బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పట్టాన లొంబడక తిరుగుబాటులు సాగిస్తూ బ్రిటిష్ మిలిటరీ బలానికి ఎడతెగకుండ ఎంతగానో పనికల్పిస్తూ వుండిన స్వాతంత్ర్యప్రియులువీరు. స్వరాజ్య సంపాదనకై అహింసా పద్ధతి నవలంబించిన గాంధి మహాత్ముని ప్రభావం-ఖాన్‌అబ్దుల్ గఫర్‌ఖాన్‌వంటి నాయకులపై ప్రసరించడంతో ఈ ఫక్తూనులు కూడ అప్పట్లో అహింసామార్గం తొక్కి భారత స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. కాని, ఆ స్వాతంత్ర్య సమరం దేశ విభజనతో పర్యవసించి పాకిస్తానును సృష్టి చేయడంతో ఫక్తూనుల సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయి నట్లే లయింది.

బ్రిటిష్ జైళ్లలో ఏండ్ల తరబడిగా మ్రగ్గిన ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్‌వంటి నాయకులకు పాకిస్తాన్‌లో కూడా తిరిగి అలాగే కారాగృహవాసం తప్పనిసరి అయిందంటే ఫక్తూన్ ప్రజల హృదయ వాంఛ లెంతగా నిర్లక్ష్యం చేయబడ్డాయో తేలికగా ఊహించుకోవచ్చు. శాంతి ప్రియులైన గఫర్ ఖాన్ వంటి వారిని కూడా పాకిస్తాన్ అధినేతలు సమాధానపరచ లేకపోయినారంటే, అది వారి విరస ప్రవృత్తినిమాత్రమే తెలియజేస్తుంది. ఏ ఇతరసమస్య పట్లా వారు ఇంతవరకూ సరసంగా ప్రవర్తించారని ఫక్తూనులపట్ల కూడా సరసత్వం ప్రదర్శించగలుగుతారు? 76 ఏండ్ల వృద్ధాప్యంలో గఫర్‌ఖాన్ నేడు కాబూలులో ప్రవాస క్లేశ మనుభవిస్తూ కాలక్షేపం చేయడమనేదే చాలు వారి విరసత్వ మెట్టిదో నిరూపించడానికి.

ఫక్తూనుల కోర్కెలు విపరీతమైనవి కావని గఫర్‌ఖాన్ నేడు శాంతి ప్రియత్వంతో ఉగ్గడించిన మాటలవలన విశద మవుతున్నది. వారికి సర్వస్వతంత్రప్రతిపత్తి అక్కరలేదు. స్వపరిపాలనా ప్రతిపత్తి మాత్రమే చాలు. తమ ప్రాంతీయ వ్యవహారాలు తాము నిర్వహించుకునే అవకాశం తమ కిస్తే, దేశరక్షణ, విదేశ వ్యవహారాలు మొదలైన వాటిపై పెత్తనం పాకిస్తానుకు వదలి, సోదరులవలె పాకిస్తానీలతో కలిసి మెలసి జీవించడానికి సిద్ధంగా వున్నారు. ఈ విశాలభావాన్ని గుర్తించి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోడమే కావాలి.

కాని, అంతటి ఉదారత జనరల్ అయూబ్‌ఖాన్ ప్రదర్శించగలడా? శాంతిమార్గాన సమస్యను పరిష్కరించవలసి యున్న దను విజ్ఞప్తిని పాకిస్తాన్ ప్రభుత్వం త్రోసిపుచ్చే పక్షంలో గమ్యప్రాప్తికి మార్గాంతరాల నన్వేషించడం ఫక్తూనులకు తప్పనిసరి యవుతుందని గఫర్‌ఖాన్ సూచన. ఫక్తూనుల పట్లా, వారి నాయకుడైన గఫర్‌ఖాన్ పట్లా హృదయపూర్వకమైన ప్రేమాభిమానాలు భారతీయులకు ఎప్పుడూ ఉన్నవి. ఫక్తూనుల ఆశయ సిద్ధికై తాను చేయగలిగినది, చేయవలసిన బాధ్యత కూడా భారతదేశానికి కలదనడంలో సంశయానికి తావులేదు.

రైతులకు ఎరువులను వెంటనే సరఫరా చేయాలి

శ్రీ ఎం. రామ్‌గోపాల్‌రెడ్డి సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:— రైతులకు రసాయనిక ఎరువులను ఇప్పటినుంచి 10 రోజులలోపల సరఫరా చేయనిచో వాటి ప్రయోజనం ఎంతమాత్రం ఉండబోదని, శాసనసభ్యుడు శ్రీ ఎం. రామ్‌గోపాల్‌రెడ్డి నిన్న ఇక్కడ తెలియజేశారు.

రైతులకు చాలినంత మొత్తంలో ఎరువులు సరఫరా కావడంలేదనీ, ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క ఎకరానికి కనీసం ఒకటిన్నర బస్తాల ఎరువులు కావలసి ఉండగా ఆరు ఎకరాలకు ఒక బస్తావంతున ఇప్పుడు సరఫరా చేయబడుతున్నదని పేర్కొన్నారు.

కేరళలో రాజకీయ పద్మవ్యూహం

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

అతి రమణీయమైన రాష్ట్రం కేరళ రాజకీయాల విషయం ఆలోచిస్తే, ఎక్కడా కనిపించని ట్విస్టులు, సంచలనం, స్వార్థం, సమర సన్నాహం — ఇవే గోచరిస్తాయి.

అనేక యుద్ధాలలో ఆరితేరిన తంబై పత్రాల వృద్ధమూర్తి మన్నాత్ పద్మనాభం, క్రైస్తవ యోధుడు ఫాదర్ వడక్కన్, మాజీ ముఖ్యమంత్రి శంకర్, కేరళ కాంగ్రెసు అధ్యక్షుడు జార్జి, కమ్యూనిస్టు నాయకుడు నంబూద్రిపాద్ ప్రభృతులందరూ ఎవరి భూమికలలో వారు అవిక్రమ పరాక్రమం చూపడానికి, ఆహవసన్నాహంలో అహర్నిశలు సముద్యులై వుండటానికి పేరు పడ్డ నాయకులు. వీరు ప్రదర్శించే నాటక, అంతర్నాటకాలు కేరళ రాష్ట్రాన్ని ఎప్పుడూ ప్రచారంలో వుంచుతాయి.

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. రాజకీయ సంచలనం ఎక్కువైంది. వర్గ కలహాలూ, కుల కక్షలూ, మత వైషమ్యాలూ, వ్యక్తిగత ద్వేషాలూ, తరతరాలుగావున్న వైరుధ్యాలూ — అన్నీ ఒక్కసారి తలఎత్తినాయి. రాజకీయాకాశంలో కనిపించని విద్యుత్తులు మెరుస్తున్నాయి, పోటీలేరిట పుట్టలపాటుగా ఉరుములు వినిపిస్తున్నాయి.

కేరళ చాణుక్యుడు

కమ్యూనిజానికి కైవసం కాకుండా 1960లో కాంగ్రెసు మిశ్రమమంత్రివర్గాన్ని నెలకొల్పింది. అది ఎప్పుడో పతనమైంది. రాష్ట్రంలో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టడంకోసం "స్వాతంత్ర్య సమరం" సాగించిన మహాయోధుడు మన్నాత్ పద్మనాభన్. నంబూద్రిపాద్ మంత్రిత్వానికి తిలోదకాలిచ్చినది ఈయనే. తర్వాత శంకర్ నాయకత్వాన ఏర్పడిన కాంగ్రెసు మంత్రివర్గానికి కూడా స్వస్తి చెప్పించాడు. అంతే కాదు, గతసంవత్సరం తిరుగుబాటు కాంగ్రెసు వర్గానికి మూడు జిల్లాలలో ఘన విజయం సంపాదించుకలిగాడు ఈ 'కేరళ చాణుక్యుడు'. తిరిగి కాంగ్రెసులో చేరడం—కమ్యూనిస్టుల నెదిరించ దానికి ప్రతిజ్ఞ పూనడం — నేటి రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం.

పోతే, ఫాదర్ వడక్కన్ ఉన్నాడు. ఈయన ఒకనాడు కమ్యూనిస్టు వ్యతిరేకోద్యమ నాయకుడు. ఈనాడు వేషం పూర్తిగా మార్చివేశాడు. వామపక్ష సమరసమితిని మనసారా ఆశీర్వదిస్తున్నాడు. కాథలిక్ చర్చి ఇతణ్ణి రాజకీయాలలోకి ప్రవేశించవద్దని శాసించింది. కాని వడక్కన్, ప్రభుత్వ అడవులలో వుండే రైతులకు సంబంధించిన సంఘాన్ని — దీన్ని 'కర్షకతొడికై' అంటారు — స్థాపించాడు. దీనికీసమరసమితికీసంబంధబాంధవ్యాలున్నాయి.

దీన్ని ఆధారం చేసికొని తిరిగి కొంత అలజడి ప్రారంభించాడు. కాని చర్చి ఇతణ్ణి మళ్లీ హెచ్చరించి, ఇతరులకు పిలుపు నిచ్చింది. పోతే ఇతని అనుచరులు [illegible] తనపాత్ర తానే సృష్టించుకొని అభినయిస్తున్నాడు.

1960 లో కాంగ్రెసు ముస్లింలీగ్ వోట్లు సంపాదించింది. ఇప్పుడు మాత్రం మత వ్యవస్థక్రింద లెక్కకట్టి వదిలివేసింది.

ఇంతకాలం 'మతం' పేరు చెరిపితే మండిపడుతూ వచ్చిన కమ్యూనిస్టులు ముస్లింలీగ్‌ను దగ్గరకు తీసుకొన్నారు. అవసరాన్ని బట్టి మాయముసుగులు వేసుకోవడం తర్వాత తీసి దూరంగా — గిరాటువేయడం రాజకీయాలలో పరిపాటి.

మూడక్షరాల పార్టీలు

పోతే, 'మూడక్షరాల' పార్టీలు మూడున్నాయి — యస్. యస్. పి., ఆర్. యస్. పి., కె. యస్. పి. ఇవి అతివాద కమ్యూనిస్టు పార్టీ రెక్కలక్రింద చక్కటి గూళ్లు కట్టుకొని కులుకుతున్నాయి ప్రస్తుతానికి. మితవాద కమ్యూనిస్టు పార్టీ మీనమేషాల లెక్కల్లో పడింది. రాజకీయ రంగంనుంచి పూర్తిగా నిష్క్రమించవలసి వస్తుందనే భయంతో ఇష్టంలేకపోయినా, ముస్లింకి సిగ్గుపడితే ఎలా అన్నట్టు ముస్లింలీగ్‌తో పొత్తు కలుపుకోవడానికి అవసరమైన స్వస్థత కల్పించుకొంటోంది.

ఇక, కేరళ కాంగ్రెసు ఒకటి వుంది. దీనికి జార్జి నాయకుడు. నాయరులు, క్రైస్తవులు కలిసి రూపొందిన పార్టీ యిది. అయితే మన్నాత్ పద్మనాభన్ ఈ పార్టీలోనుంచి బయటికి వెళ్లడంవల్ల 'ఎన్నికల విజయాలు' తగ్గిపోవచ్చు. పద్మనాభన్ — నాయర్ సర్వీస్ సొసైటీ స్థాపకుడు. ఈయనకు ఎంతో పలుకుబడి వుంది.

అయినా, కేరళ కాంగ్రెసు అధ్యక్షుడు జార్జి మాత్రం పద్మనాభన్‌తో పాటు ఏ కొద్దిమందో కాంగ్రెసులోకి వెళ్లారనీ, దానివల్ల తన పార్టీకేమీ నష్టం లేదనీ బయటకు బడాయిమాటలే చెపుతున్నాడు.

కేరళ కాంగ్రెసు కలత

నిజానికి జార్జి, తన పార్టీని కాంగ్రెసులో లీనం చెయ్యడమే మంచి పని. కాని దానికి ఆతడు అంగీకరించే స్థితిలో లేడు. దీనికి ఆయన ఎన్నో లెక్కలు వేస్తున్నాడు. తన పార్టీ వెళ్లి ముస్లింలీగ్‌తో పొత్తు కలుపుకొంటే, లీగ్ వామపక్షాల మైత్రి ఆలాగే వుంటుందని జార్జి భావం.

వామపక్షం, ముస్లింలీగ్ కలిసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెసును తప్పక వోడిస్తాయి గనుక, కాంగ్రెసు తప్పకుండా తమ పార్టీతో పొత్తుకోసం ప్రయత్నిస్తుందని ఎరో ఆశాభావం. ఈ పొత్తు అంగీకరించవలసిందిగా అధిష్ఠానవర్గానికి ఒత్తిడితెచ్చేవారుంటారని జార్జి దిలాసా!

ఇంకోవిచిత్రమైన ఆశకూడా వుంది జార్జికి. కేంద్ర మంత్రులైన థామస్, గోవింద మీనన్లు వచ్చే ఎన్నికలలో, మూడవవర్గాల పోటీలో నిలువలేక, వచ్చి తమపార్టీలో చేరతారని ఆయన అంచనా.

ఇంకో విషయమేమంటే—మన్నాత్ పద్మనాభన్ కాంగ్రెసులోచేరినా కాంగ్రెసువిజయానికి, ఆయన ఎక్కువగా తోడ్పడలేకపోవచ్చు. నాయరులు ఎప్పుడైతే కాంగ్రెసులోకి వచ్చారో అప్పుడు ఇజహవాలు కమ్యూనిస్టు వర్గంలో చేరితీరతారు.

ఇజహవాలచరిత్ర కొంచెం తెలుసుకొందాం. వీరుమొదటినుంచీ కమ్యూనిస్టు అభిమానులు.

కాని 1965 లో శంకర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇతడు ఇజహవా. కులం [illegible] అభిమానం కొంత ఈయనవైపు పెరిగింది. ఈమార్పు క్విలన్‌నుంచి కొచిన్ వరకు "ఎర్రభూమి"లో కూడా తలఎత్తింది. అప్పటికి నాలుగు ఎన్నికలలో కమ్యూనిస్టులకు విజయం సంపాదించిన ప్రాంత మది. ఈ ఇజహవాలు తిరిగి కమ్యూనిస్టువర్గంలోకి పోతే— మన్నాత్ పద్మనాభన్ ఆలోటు పూడ్చగలడా? అనేదే ఒక పెద్ద సందేహం.

అది అలావుంచి నాయరులు కాంగ్రెసులో చేరడంవల్ల పళ్లీ పార్టీతో కొంత చీలుపు ఏర్పడింది. మన్నాత్ పద్మనాభన్ పార్టీలో వచ్చి ఎంత కలిసినా—ఆయన 1956, 64 లలో కాంగ్రెసుప్రభుత్వాన్ని పడగొట్టాడన్న క్రోధం లోలోపల అలాగే వుండవచ్చు. ప్రదేశ్ కాంగ్రెసుకమిటి ఈ క్రోధాన్ని దాచుకో లేదు బహుశః. ఎన్నికలు దగ్గరకువచ్చేంతవరకూ ఈ రెండువర్గాలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రవర్తించే సూచనలు లేకపోలేదు. కాంగ్రెసు నాయకులు సహకారం పొందటమంటే, మధ్య మధ్య అనుకోనిపరిస్థితులు తలఎత్తడం, అవమానాలు భరించడంకూడా జరగవచ్చు ననేది వెనుకటి చరిత్రవల్ల స్పష్టమవుతుంది.

అందువల్ల ఇతమిత్థంగా ఏ పార్టీబలాన్ని చెప్పడానికి అవకాశాలు లేవు. ఆ రాష్ట్రంలో ఒక హాస్యవచనంకూడా బయలు దేరిందిట— ఈసారి ప్రతిపక్షనాయకుడుజార్జా? అబ్రహామా అని. అబ్రహాం ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు.

అతివాద కమ్యూనిస్టులు ఈసారి ఎన్నికలలో నిలిచే సూచన లేమీ కనిపించడం లేదు. వారి ఆశయమల్లా—కాంగ్రెసుకు అపజయం కలిగేలాగ చూడడం. కేంద్ర ఆదేశ, నిర్దేశాలకు భయపడని మిశ్రమమంత్రివర్గాన్ని నెలకొల్పడం.

పోతే, ముస్లింలీగ్ విషయం. వీరు కమ్యూనిస్టులతో కలవడానికి కారణంవుంది. 1960 లో వీరు కమ్యూనిస్టు వ్యతిరేక మిశ్రమవర్గంలో కలిసి పనిచేశారు. కాని, ఎన్నికల ఫలితాలు తెలగానే వీరిని దూరంగా తరిమివేయడం జరిగింది. ఆ కోపం వారిలో వుంది. "దుర్గాపూర్ సమావేశంలో మీరు మమ్మల్ని తరిమివేశారు. 1967 లో మిమ్మల్ని మేంతరుముతాం" అన్నదే వీరు కాంగ్రెసుకు చెప్పే జవాబు.

తగ్గనాథుడు లేడు

మొత్తం 113 శాసనసభ స్థానాలున్నాయి. ఇప్పుడు కాంగ్రెసుకు మెజారిటీ వస్తుందా? అన్నది సందేహాస్పదం. అయితే ఈలోగా అనుకోని మార్పులు ఏమైనా జరగవచ్చు— ఇతరపార్టీలు [illegible] కావచ్చు. కాని ప్రస్తుతపరిస్థితి ననుసరించి మెజారిటీమాట అనుమానించవలసివుంటుంది.

అసలు రాష్ట్రమంతటా పలుకుబడి కల నాయకుడు లేడు కాంగ్రెసులో. ఆశయాలు వల్లించడం, అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడం, రాజకీయ వేదాంతం, గాంధి సిద్ధాంతం ఏకరువుపెట్టడంతప్ప—ప్రజల ఎదుటపడి లోబరుచుకునే నాయకుడు లేడు. మన్నాత్ పద్మనాభన్ మాటా? అకాలవర్షానికి సహాలఫలితాలుంటాయా?

వచ్చే ఏడాది అమెరికా గోధుమ సరఫరా కోత

—శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ వివరణ

వాషింగ్టన్, జూలై 25 :— అమెరికాలో గోధుమల కొరత ఏర్పడుతున్న ఫలితంగా వచ్చే సంవత్సరం అమెరికా సహాయంలో కోతవుండే అవకాశం కలదని వ్యవసాయమంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ పేర్కొన్నారు.

ఎన్. బి. సి. టెలివిజన్ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ, పి. యల్. 480 ఒప్పందంక్రింద నౌకలద్వారా గోధుమ దిగుమతి చేసుకుంటున్న దేశాలలోని పరిస్థితిని అమెరికా అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నదని శ్రీ ఫ్రీమన్ తెలియజేశారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పంటల పరిస్థితి, ఇండియాలో వర్షాలు, అమెరికాలో ఉత్పత్తి వంటి ఎన్నో పరిస్థితులపై గోధుమ సహాయం ఆధారపడి వుంటుందని ఆయన వివరించారు.

అవసరమైన నిల్వలు ఉన్నప్పటికీ, వర్ధమాన దేశాల అవసరాల దృష్ట్యా మేమెంతో జాగరూకతతో బడ్జెట్‌లో పొదుపును పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వచ్చే అయిదు సంవత్సరాలలో అమెరికా తన వ్యవసాయక ఉత్పత్తి శక్తిని సంపూర్ణంగా వినియోగించుతుందా అని ప్రశ్నించగా "[illegible] చెప్పలేం. అమెరికా తన ఉత్పత్తి శక్తిని సంపూర్ణంగా వినియోగించే పక్షంలో అచిర కాలంలో తొలగబోతలేనే మిగులు పరిస్థితి సంభవిస్తుంది" అని శ్రీ ఫ్రీమన్ వివరించారు.

అవసరమైన వాటిని ఉత్పత్తి చేయడం ప్రధానం.

ప్రస్తుతం ఎక్కువ గోధుమ, పాలపొడి ఉత్పత్తి చేయవలసి ఆవశ్యకత వున్నదని ఆయన పేర్కొన్నారు.

మన కవుల రచనల మధ్య శ్రీ కామరాజ్

దోషంబి, జూలై 25:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ ఇక్కడగల ఫిరదౌసి గ్రంథాలయం దర్శించారు. ఫిరదౌసి "షాహనామా" వ్రాతప్రతులనేకము ఇక్కడవున్నాయి.

అంతేకాదు — అబ్దుల్ ఖాదిర్, బీదిల్, చార్లెస్ తారకీ ఫిరోజ్‌షాహ్, అమర్‌ఖుస్రో మొదలైన భారత రచయితల అముద్రిత గ్రంథాలెన్నో ఆ గ్రంథాలయంలో వున్నాయి.

అల్ బెరూనీ భారతదేశ యాత్రకు సంబంధించిన అముద్రిత గ్రంథంకూడా ఇక్కడ చూశారు శ్రీ కామరాజు. ఈ గ్రంథం భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ గ్రంథాలను 18, 19 శతాబ్దాలలో లక్నోలో లితోగ్రాఫ్ చేసి తజకిస్తాన్‌కు తెచ్చారు. పర్షియన్ భాషలో మెహ్రాణి ఆత్మకథ ఇక్కడ కనిపించడంతో శ్రీకామరాజు ఎంతో సంతృప్తి ప్రకటించారు. మన కవుల రచనలు [illegible] ఆయన ఎంతో ఉప్పొంగిపోయారు.

కోచ్ ప్రమాదంలో 35 మంది పిల్లల మృతి

లిమ్‌బర్గ్, (పశ్చిమజర్మనీ), జూలై 25:— విహారయాత్ర అనంతరం బెల్జియన్ స్కూలు పిల్లలను ఇంటికి తీసుకువెడుతున్న ఒక కోచ్ బోల్తా కొట్టింది. తత్ఫలితంగా 35 మంది పిల్లలు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు.

గ్రహబలం

27-7-66 బుధవారం

సామాన్యమైన సంతపలకు ఉత్తరదిశ ప్రయాణాలు [illegible] మంచిది. అన్నప్రాశనాది శుభకార్యములకు ప. 1 గం 8—45 లకు శుభం.

ఉదయం: వ్యాపారవ్యవహార, వృత్తి ఉద్యోగ సంబంధమైన పనులకు ప్రయత్నాలకు మిగుల అనుకూలం. అధికారుల సందర్శనాలు అనుకూలిస్తవి. సాయంత్రం: నూతన వ్యక్తుల పరిచయస్నేహాలకు, విందు వినోదాలకుమంచిది.

మేషం: ప్రతివిషయాన్ని జాగ్రత్తగా నిర్ణయానికి రావలసి ఉంటుంది. కలలో మోసం, ధననష్టము సూచనలున్నవి. వృత్తిలో ఆటంకాలు సంభవిస్తవి. [illegible] యంలో ఇతరులవల్ల మా చూచుకొనాలి.

వృషభం: ప్రయత్నాలు, ప్రయాణాలు ప్రయోజన కరమవుతవి. శ్రమకు, ఖర్చులకుతగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. వృత్తి వ్యాపారమూలక గౌరవం, ధనలాభం సమకూరుతవి.

మిథునం: బింకంతో పనులుకావు. అవసరమును బట్టి ఎదుటివారిని పొగడుతు పనులు సాధించుకోవాలి. దైవానుగ్రహమున తుది క్షణంలో పరిస్థితులు అనుకూలించి, వ్యవహారరంగంలో జయము, లాభము సమకూరుతవి.

కర్కాటకం: మీ బుద్ధిబలానికి సాధ్యంకానిదంటూ ఉండదు. అయితే కొంచెం ఓర్పు నేర్పు కూడా ఉండాలి. మీ సమర్థత రాణించి కార్యరంగంలో ప్రయోజనం అధిస్తుంది. క్రొత్తవారిని సులభంగా నమ్మవద్దు.

సింహం: సమయంతో డబ్బు అందదు. సకాలంలో పనులుకావు. అయినవారితో వృథావాదాలు వస్తవి. వృత్తి మార్గము అందును విశేషత కనుపించదు. కుటుంబ విషయాలు కొంత అశాంతికి కారణ మవుతవి. ఓర్పు అవసరం.

కన్య: సమయము బాగుంది. సందేహాలుతీరి తలచినపనులు ముందుకుసాగుతవి. ఫలితం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో కృషికితగ్గ ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి.

తుల: వృత్తి వ్యాపార కార్యక్రమాలు సవ్యంగా ముందుకుసాగవు. తోటివారితో అనవసర వైర పేచీలు వస్తవి. ప్రయాణాలలో నిబ్బరం అవసరం. కుటుంబ ఖర్చులు పెరుగుతవి. బయటపడకుండా ఏదో విధంగా సమర్థించుకోగలుగుతారు.

వృశ్చికం: నమ్మకమైనదినం. ధైర్యంగా మీ ప్రయత్నం కొనసాగించండి. సమయంలో మంచిస్నేహం, సహాయం లభించి కార్యరంగంలోజయము, లాభమునమకూరుతవి.

ధనుస్సు: అనుకూలించేదినంకాదు. అస్వస్థతా తగ్గి ఉండటం, అవకాశంకోసం వేచియుండటం మంచిది. స్నేహంగా నటిస్తూ విరోధులకు విరామస్యాలను చేరవేసేవారుంటారు.

మకరం: జయప్రదమైనదినం. విశేషశ్రమ లేకుండానే ఇష్టకార్యములు నెరవేరుతవి. అన్నివిధాలా అభిమానించి ఆదుకొనే స్నేహం, వృత్తిలో గౌరవం, ధనలాభం సమకూరుతవి.

కుంభం: పట్టుదలజూపిన వ్యవహారాలలో ఫలితం దక్కుతుంది. వృత్తి వ్యాపారాలు అందునూ శ్రమకుతగ్గ ప్రయోజనం కనుపిస్తుంది. అప్రయత్న ధనలాభాల అందివచ్చి అవసరములు గడుస్తవి.

మీనం: సందేహాలు ముందుకుసాగనీయవు. త్రికరణశుద్ధిగా ఏపనిచేయలేరు. ఏదో విధమగు డబ్బు చేతికి అందుతుంది. [illegible]

పంటలపై నిర్బంధ భీమా పథకం

వచ్చే పార్లమెంటు సమావేశంలో బిల్లు

మంత్రి హామీ

న్యూఢిల్లీ, జూలై 25:— పంటలపై భీమాపథకాన్ని దేశంలో ఒక నిర్బంధచర్యగా నిర్దేశిస్తూ వచ్చే పార్లమెంటు సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సంకల్పించుకున్నది.

శ్రీ యం. యం. దెరియా ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈమేరకు చట్టబద్ధమైన చర్యతీసుకోవడానికి ప్రభుత్వం యిటీవల సూత్రప్రాయంగా అంగీకరించిందని కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీమంత్రి శ్రీ మిశ్రా తెలియజేశారు. ప్రయోగాత్మక పథకంతో సహా అనంతరచర్యకూడా తీసుకోవడం జరుగుతున్నది.

ద్వితీయ, తృతీయ ప్రణాళికా పత్రాలలో ఈ పథకం ప్రస్తావన వున్నప్పటికీ అమలు జరపడంలో జాప్యం జరగడానికి కారణమేమిటని పెక్కుమంది సభ్యులు ప్రశ్నించారు.

వారి ప్రశ్నలకు సమాధానంగా, మూడవ ప్రణాళికలో పంటలభీమాపథకాన్ని పంజాబ్ ప్రభుత్వం చేపట్టవలసిఉండి, అయితే ఈ పథకాన్ని నిర్బంధంచేస్తేతప్ప సత్ఫలితాలివ్వవని నిపుణులు భావించారని, తత్ఫలితంగా చట్టాన్ని రూపొందించడం జరుగుతున్నదని కేంద్ర మంత్రి శ్రీ మిశ్రా వివరించారు.

ఆల్ సెయింట్స్ టేబుల్ టెన్నిస్ పోటీలు జూలై 30న ప్రారంభం

హైదరాబాద్, జూలై 23:— ఆల్ సెయింట్స్ టేబుల్ టెన్నిస్ క్లబ్ నిర్వహించే వార్షిక పోటీలు ఆల్ సెయింట్స్ స్కూల్ హాలులో జూలై 30 వ తేదీన ప్రారంభం కానున్నట్లు టోర్నమెంటు కార్యదర్శి శ్రీ అజీజ్ అన్సారీ ప్రకటిస్తున్నారు. పోటీలో పాల్గొనదలచినవారు జూలై 28వ తేదీన, లేక ఆ తేదీలోపల దరఖాస్తులను అందజేయాలి. ఎం. ఆజామ్, కాశిం ఆలీవంటి ప్రఖ్యాత ఆటగాండ్రు ఈటోర్నమెంటులోపాల్గొనున్నారు.

చక్కెర ఫ్యాక్టరీలనుండి బకాయిల వసూళ్ల తగ్గుదల

ముఖ్యమంత్రి ఆందోళన: హైదరాబాద్‌లో సదస్సుకు ప్రారంభోత్సవం

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 25:— ఆంధ్రప్రదేశ్‌లో పంచదార ఫ్యాక్టరీలనుండి రావలసిన బకాయిల వసూళ్ళు తగ్గిపోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు 'తీవ్రమైన ఆందోళన' వ్యక్తం చేశారు.

మహారాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీలు అధికాధిక ఉత్పత్తిని సాధిస్తున్నాయని, కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్యాక్టరీలు ఆ స్థాయిని చేరుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తివ్యయం తగ్గించాలని కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

"గంధకం లేకుండా తెల్లపంచదారఉత్పత్తి" అనే విషయంమై జరుగుతున్న అఖిలభారత సదస్సుకు ఖాటీబీహాలులో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. కాన్పూరు చక్కెర ఉత్పత్తి సాంకేతిక నిపుణుల సంఘం ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ యస్. కె. సోమయ్య సెమినార్‌కు అధ్యక్షత వహించారు. రెండురోజులపాటు జరుగనున్న ఈ సెమినార్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు రెండు వందలమంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ సదస్సుకు ప్రారంభోత్సవం చేస్తూ "బకాయిల విషయమై రాష్ట్రంలోని పరిపాలనాధినేతలతో, కొంతమంది సాంకేతిక నిపుణులతో చర్చించాను. ప్రొఫెసర్ డి. ఆర్. గడిల్‌ను రాష్ట్రానికి వచ్చేసి పంచదార ఫ్యాక్టరీలను సందర్శించి అధికోత్పత్తి సాధనకు ప్రభుత్వం చేకొనవలసిన చర్యలను సూచించవలసిందిగా అభ్యర్థించాను. రాష్ట్రంలో ఎనిమిది సహకార పంచదార ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావుగారి చక్కెర ఫ్యాక్టరీ ఒక్కటే ఒక ప్రణాళిక ప్రాతిపదికగా నెలకొల్పబడింది. మొత్తంమీద సహకార సంస్థలకు ఎక్కువ నష్టం వస్తూ వస్తున్నది. ఈ సంస్థలవల్ల ప్రభుత్వం పెక్కు చిక్కులకు లోనుకావలసి వస్తున్నది" అని అన్నారు.

చక్కెర పరిశ్రమాభివృద్ధికై త్వరలో రెండు సంఘాలు

[illegible] నియమించవలసినదిగా ప్రొఫెసర్ గడిల్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. సాంకేతిక విషయాలపై ఒకటి, ఇతర విషయాలపై మరొకటి. త్వరలో ఈ కమిటీలను నియమించాలని ప్రభుత్వం సంకల్పించుకున్నది. పంచదార ఫ్యాక్టరీలలో విపరీతంగా నిల్వలు మిగిలిపోవడం మరొక సమస్యగా పరిణమించింది. నిరంతర పరిశోధనలతో, నూతన విధానాలను అమలు పరచడంద్వారానే ఈ రంగంలో అభివృద్ధి సాధించగలం. పరిశోధన లేకుండా ఏ రంగమూ అభివృద్ధి కాదు. ఆధునిక విధానాలను ఈ సదస్సు పరిశీలించి కొంత సహజీవాన్ని కలిగింప గలదని ఆశిస్తున్నాను.

గంధకం లేకుండా తెల్ల చక్కెర ఉత్పత్తి చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం సాధ్యమైనంతగా దిగుమతులను తగ్గించుకోవలసి వున్నది. రాజస్థాన్‌లో గంధకం కనుగొన బడిందని శ్రీ సుఖాడియా ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలియజేశారు. ఇదే చాల సంతోషకరమైన విషయం. అయితే రాజస్థాన్ నుండి గంధకం లభిస్తుంది గదా అన్న ఉద్దేశంతో సాంకేతిక నిపుణులు చక్కెర ఉత్పత్తికి దిగరాదు. దిగుమతి చేసుకుంటున్న గంధకం స్థానే మరొక ద్రవ్యాన్ని కనుగొనడానికి నిపుణులు పరిశోధన చేయాలి. నిపుణులు ఇది సాధించగలిగితే దేశం ఎంతో హర్షిస్తుంది — అని శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు.

ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ, ఆధునిక విధానాలను అనుసరించి చెరకు తోటలు ఎక్కువగా పెంచవచ్చునని, రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా వున్న ఒక రాజు ఎకరానికి 106 టన్నులు చెరకు పండించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బియ్యం కొరత ఫలితంగా ఎక్కువ రాబడి వున్న ధాన్యం రకాలను ప్రోత్సహించడం జరుగుతున్నదని, అయితే, చెరకుతోటల పెంపకం దారులకు గూడా ప్రభుత్వం ఇతోధిక ప్రోత్సాహం ఇస్తున్నదని, రైతులకు బకాయిలు ఇస్తుందని, బోధన్ ఫ్యాక్టరీలో కొంత యంత్రసామగ్రి మార్చడం జరిగిందని ముఖ్యమంత్రి తెలియజేశారు.

పంచదార ఎగుమతులకు భారీ యెత్తున సబ్సిడీ యివ్వడం జరుగుతున్నది. పంచదార ఉత్పత్తివ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యయం యింత ఎక్కువగావుంటే ప్రపంచ విపణివీధిలో మనకు నష్టం. పంచదార ఫ్యాక్టరీలలో పిప్పిని సాధారణంగా తగల బెడుతూవుంటారు. ఈపిప్పినికాగితం తయారీకి ఉపయోగించుకోవచ్చు. బోధన్‌వద్ద కాగితం ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న ప్రతిపాదన కొన్ని చిక్కుల ఫలితంగా నెరవేరలేదు. చెరకు ఉత్పత్తితో లభ్యమయ్యే మడ్డికూడా ఫ్యాక్టరీలకు లాభంచేకూరుస్తుంది. పశువులకు ఆహారం క్రింద దీనిని యిచ్చివేయవచ్చు — అని ముఖ్యమంత్రి వివరించారు.

శ్రీ ఎస్. కె. సోమయ్య తమ అధ్యక్షోపన్యాసంలో నిరంతరపరిశోధన, ఉత్పత్తివ్యయం తగ్గింపు, నాణ్యత పెంపుదల, అధికోత్పత్తి సాధనావశ్యకతను నొక్కి వక్కాణించారు. మేలు రకం చెరకు పండించినపక్షంలో సత్ఫలితాలను సాధించవచ్చునని, చెరకుతోటల పెంపకంలో ఎంతో పరిశోధన జరగవలసివున్నదని శ్రీ సోమయ్య పేర్కొన్నారు. మహారాష్ట్రంలో జాయింట్‌స్టాక్ ఫ్యాక్టరీలక్రింద సహకార ప్రాతిపదికపై చెరకుతోటలను పెంచడం ఫలితంగా అద్భుతమైన అభివృద్ధి సాధించడం జరిగింది అన్నారు ఆయన.

ఆయా ప్రాంతాలలో చెరకుతోటల పెంపకం ఎలావున్నదీ ఆలోచించకుండా వున్నవాటికి తోడు కొత్త పంచదారఫ్యాక్టరీలకు 'లైసెన్స్' యివ్వడంవల్ల శ్రీ సోమయ్య ఆందోళన వ్యక్తంచేశారు. 1925లో సాంకేతిక నిపుణుల సంఘం ప్రారంభించిన నాటినుండి నేటి పంచదార పరిశ్రమాభివృద్ధికై చేస్తున్న సేవను ఆయన వివరించారు.

రూపాయివిలువ తగ్గింపు అనంతరం పరిస్థితి

కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో విమర్శ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూ ఢిల్లీ, జూలై 24:— రూపాయి విలువ తగ్గింపు అనంతరం దుష్ఫలితాల నివారణకు తగిన చర్యలను తీసుకొనుటలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరించనందుకు కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో సభ్యులు తీవ్రంగా విమర్శించారు.

గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగానే రూపాయి విలువను తగ్గించడం జరిగిందని వాదిస్తున్నవారిని మాజీమంత్రి శ్రీ కె. డి. మాలవీయా ఎదుర్కొన్నారు. శ్రీ మాలవీయా విమర్శను సవాలు చేస్తూ, ఆర్థిక రంగంలో ఏర్పడిన చిక్కులు, యిబ్బందులు యిటీవల జరిగిన నిర్ణయాల ఫలితం కాదని శ్రీ ఎం. పి. మిశ్రా స్పష్టంచేశారు.

మాజీ రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ కూడా ప్రస్తుత ఆర్థిక యిబ్బందులన్నింటికి గత 15 సంవత్సరాలుగా అనుసరించిన విధానాలే కారణమని వాదిస్తున్నవారిని ఖండించారు. సోషలిజం ఒక్కటే దేశానికి తగిన లక్ష్యమని చతుర్థ ప్రణాళికను రూపొందించేసమయంలో సాంఘిక న్యాయం, సోషలిజం, ధ్యేయాలుగా ప్రభుత్వం ప్రకటించాలని శ్రీ కృష్ణమీనన్ విజ్ఞప్తి చేశారు.

సమావేశం ప్రారంభంలోనే పార్టీలో సమైక్యత అవసరమని శ్రీ కామరాజు పంపిన సందేశాన్ని శ్రీమతి శాంతా రాజగోపాలన్ చదివి వినిపించారు.

శ్రీ ఎం. పి. మిశ్రా తన ప్రసంగంలో రూపాయి విలువ తగ్గించడం సరియైన చర్య అని సమర్థించారు.

శ్రీ కృష్ణమీనన్ ప్రసంగిస్తూ రూపాయి విలువ తగ్గింపు అమలులోకి వచ్చినందున, ప్రతిపక్షాల ఆందోళనకు అవకాశం యివ్వకుండా పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. చతుర్థ ప్రణాళికను రూపొందించే సమయంలో వెనుకటి పొరపాట్లు తిరిగి రాకుండా చూడాలని అన్నారు.

విదేశ సహాయం లేనిదే ఆర్థికాభివృద్ధి అసాధ్యమనే అభిప్రాయం కలిగించారని, ఇది దురదృష్టకరమని శ్రీకృష్ణమీనన్ పేర్కొన్నారు.

యు.పి. ప్రభుత్వాన్ని తొలగించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 24:— ఉత్తరప్రదేశ్ వామపక్షాల ఐక్య కార్యాచరణ సంఘం కన్వీనర్, పార్లమెంటు సభ్యుడు అయిన శ్రీ రాజనారాయణ్, రాష్ట్రంలో ప్రస్తుత మంత్రివర్గాన్ని బర్తరఫ్‌చేసి, దానిస్థానే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు కలుగజేయాలని కోరుతూ రాష్ట్రపతికి నేడు ఒక మెమోరాండమును సమర్పించారు.

ఈ మెమోరాండంలో రాష్ట్రంలో ప్రవర్తిల్లుతున్న పరిస్థితిని పేర్కొని దాని పర్యవసానంగా రాష్ట్రంలో పరిపాలన నిలిచిపోయి ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ ఆదేశాలను లక్ష్యంచేయకుండా తిరుగుబాటు చేస్తున్నారు. దానిపర్యవసానంగా ప్రస్తుతం యు.పి.రాష్ట్రంలో ప్రభుత్వమే లేకుండా పోయిందని పేర్కొనబడింది.

యు.పి. ప్రభుత్వోద్యోగుల సమ్మెనుగూర్చి పేర్కొంటూ, వారికోరికలు న్యాయమైనవని మెమొరాండంలో తెలియజేశారు. వారి కోరికలను సానుభూతితో పరిశీలించడానికి బదులు, రాష్ట్రప్రభుత్వం, వారిపై లాఠీ ప్రయోగాలు జరుపుతూ, బర్తరఫ్ బెదిరింపులుచేస్తున్నది.

యు.పి. బంద్, బాందాలో జరిగిన పోలీసు కాల్పులు, లక్నో యజమానుల సమ్మెలను గూర్చికూడా ఈ మెమొరాండంలో పేర్కొని, నేడు విద్యార్థులు,ఉపాధ్యాయులు,దుకాణదారులు, ప్రభుత్వోద్యోగులు, రవాణా ఉద్యోగులు, అందరూ ఆందోళన చెందివున్నారని తెలియజేయబడింది.

ఈ విషయంలో వెంటనే చర్యగైకొన వలసినదిగా రాష్ట్రపతిని మెమొరాండంలోకోరారు.

యు. పి. ప్రభుత్వంతో వప్పులకు ఉద్యోగుల షరతు

రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు విద్యార్థుల నిర్ణయం

లక్నో, జూలై 24 :— ప్రభుత్వం అనుకూల వాతావరణాన్ని కల్పించే పక్షంలో "గౌరవప్రదమైన సంప్రదింపులకు" తాము సిద్ధంగా వున్నామని యు. పి. ఉద్యోగుల సంయుక్త కార్యాచరణసమితి కార్యదర్శి శ్రీ పి. ఎన్. సుకుల్ ప్రకటించారు. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపేరుతో తీసుకున్న చర్యలను ఉపసంహరించని పక్షంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం అసాధ్యమనికూడా ఈ సందర్భంలో ఆయన స్పష్టంచేశారు.

ఉద్యోగులపై జరిగినలాఠీచార్జీపై న్యాయవిచారణతోపాటు నిర్బంధ చర్యల ఉపసంహరణ జరిగినప్పుడు సామరస్య ధోరణిలో ఉభయ వర్గాలువ్యవహరించడానికి అవకాశంవుండగలదని శ్రీ సుకుల్ పేర్కొన్నారు.

ఉద్యోగులు తమ కోర్కెల విషయంలో పట్టుదలతో వ్యవహరించాలని సంయుక్త కార్యాచరణసంఘం విజ్ఞప్తిచేసేవరకు పనులకు వెళ్ళరాదని శ్రీ సుకుల్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉత్తర ప్రదేశ్ అంతటా సమ్మె సాగించాలని యు. పి. విద్యార్థుల కార్యాచరణసంఘం ప్రకటించింది. సమ్మె విషయంలో ఉద్యోగుల పట్ల పోలీసుల ప్రవర్తనను గర్హిస్తూ లక్నో పత్రికా రచయితల సంఘం తీర్మానించింది.

యు. పి. ఉద్యోగులసంఘ నాయకుని విజ్ఞప్తి

తమ కోరికలునెరవేర్చకపోతే ఇక తమ భార్యలకు, పిల్లలకు కూడా ప్రదర్శనలలో పాల్గొనవలసిరావడం తప్పనిసరి కావచ్చునని ఉత్తర ప్రదేశ్ నాన్‌గెజిటెడ్‌ఉద్యోగుల అసోసియేషన్ జాయింట్ కార్యదర్శి శ్రీ మహేశ్ చంద్ర పాండే నేడు తెలియ జేశారు.

వెంటనే జోక్యం కలిగించుకొని ఈ సమస్యను పరిష్కరింపవలసిందిగా ప్రధానమంత్రికి,కేంద్ర హోంమంత్రికి, పార్లమెంటులోని అన్ని రాజకీయపార్టీల సభ్యులకు ఆయన నేడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

లాఠీ ప్రయోగాలను ఖండిస్తూ, శ్రీ పాండే, తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించడానికి దృఢసంకల్పులైవున్నామని తెలియ జేశారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల కోరికలపట్ల సానుభూతి సూచకంగాను, లక్నోలో విద్యార్థులపైన, ప్రభుత్వోద్యోగులపైన జరిపిన లాఠీ ప్రయోగాలు, బాందాలో జరిపిన పోలీసుకాల్పులకు నిరసనసూచకంగా పూర్తిగా విద్యార్థుల ఆందోళనను నిర్వహించుటకు అలహాబాదువిశ్వవిద్యాలయ విద్యార్థినాయకులు, వివిధ స్థానిక కళాశాలల నాయకులతో 'విద్యార్థి కార్యాచరణ సంఘం' ఏర్పాటు చేయబడింది.

పార్లమెంటుసభ్యుల విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ, జూలై 24 :— పార్లమెంటులోని పదమూడు మంది ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమ్మె చేస్తున్న నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు సమాధానానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వోద్యోగులు తొమ్మిది రోజులుగా సాగుతున్న సమ్మెను విరమించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఆమోదించేందుకు పిల్లాన కరువుభత్యం సూత్రాన్ని రూపొందించాలని, వారు నేటి సాయంత్రం చేసిన ప్రకటనలో కోరారు.

ఈ విజ్ఞప్తిపై ముందుగా సంతకాలు చేసినవారిలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్, పార్లమెంటు కాంగ్రెసుపార్టీ కార్యదర్శి శ్రీ రఘునాథసింగ్ ఉన్నారు.

ఈ విజ్ఞప్తిపై సంతకాలు చేసిన మిగతా సభ్యులు : శ్రీయుతులు మహావీర్ త్యాగి, బిశ్వనాథ్‌రాయ్, కె. డి. మాలవీయా, జోగేంద్రసింగ్, సుమతప్రసాద్ జైన్, బి. కె. ధోన్, యం.పి. భార్గవా, యం. ఆర్. షెర్వానీ, బాలకృష్ణసింగ్, యం. యం. యస్. [illegible], చంద్రశేఖర్.

ఇండోనీసియా మంత్రివర్గ స్వరూపం

సామ్రాజ్యవాద, కమ్యూనిస్టు వ్యతిరేకంగా ఉండగలదని శ్రీ సుకర్నో ప్రకటన

బోగోర్, జూలై 24:— ఇండోనీసియా అధ్యక్షుడు శ్రీ సుకర్నో నేడు తనభవనంలో సైనిక, రాజకీయనాయకులతో నాలుగు గంటలపాటు సమావేశమైన అనంతరం, ఇండోనీసియా నూతన మంత్రి మండలి సామ్రాజ్యవాద వ్యతిరేకంగాను, కమ్యూనిస్టు వ్యతిరేకంగాను వుండగలదని ప్రకటించారు.

అయితే మంత్రిమండలి సభ్యులవిషయంలో ఇంకా తుదినిర్ణయం జరగలేదని ఆయన అన్నారు.

అధ్యక్షుడు మంత్రి మండలి సభ్యుల జాబితాను రేపు ప్రకటింపగలరని లెఫ్టినెంట్ జనరల్ సుహార్తో పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

మంత్రి మండలిలో ఒక ప్రథమ మంత్రితోపాటు నలుగురు ఉప ప్రథమమంత్రులు, 20 మంది మంత్రులు వుండగలరని విశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

జనరల్ సుహార్తో తప్పకుండా ప్రథమ మంత్రిగా వుండటం ఖాయమని పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి వ్యవహారిక పదవిని ఎందుకు మార్పు చేయుచున్నదీ స్పష్టంగా తెలియడంలేదు.

టోకియోకు గ్రోమికో ఆగమనం

టోకియో, జూలై 24:— సోవియట్ విదేశాంగమంత్రి గ్రోమికో నేటి సాయంత్రం టోకియో నగరాన్ని చేరుకొన్నారు. జపాన్‌తో అధికారచర్చలు సాగించే నిమిత్తం ఆయనయిక్కడకు వచ్చారు.

రష్యా జపాన్‌లమధ్య సన్నిహిత సంబంధాల అభివృద్ధికి గ్రోమికోరాక నిదర్శనమనిగతరాత్రి మాస్కో రేడియో ప్రకటించింది.

ద్వితీయ ప్రపంచసంగ్రామ అనంతరం సోవియట్ యూనియన్ వశపరచుకొన్న కుర్యైల్ దీవుల గురించి మాత్రమే రెండు దేశాలమధ్య వివాదమున్నది. ఈ దీవులపై వివాదం కారణంగానే ఇంతవరకు జపాన్, రష్యాల మధ్య శాంతి సంధి కుదరలేదు.

హెబోమయ్, షికోటాన్ దీవులను శాంతి సంధికోరకు వెంటనే జపాన్‌కు అప్పగించగలమని అయితే మిగిలిన దీవులయిన ఇటొరోఫూ,కునాషిరిల గురించి సంప్రతింపులు అంగీకరించబోమని రష్యా సూచించివుంది.

ఉత్తరవియత్నాముకు జాన్సన్ తీవ్రహెచ్చరిక

సంప్రతింపులకు సమ్మతించనిచో దాడులు ఉధృతం కాగలవని ప్రకటన

వాషింగ్టన్, జూలై 24 :— సంప్రదింపులకు అంగీకరించని పక్షంలో ఉత్తర వియత్నాంపై అమెరికా దాడులు మరింత ఉధృతరూపం ధరించగలవని ప్రెసిడెంట్ జాన్సన్ అతి తీవ్రమైన హెచ్చరిక చేశారు.

దక్షిణ రాష్ట్రాలలో తన విధానంపట్ల ప్రజాభిప్రాయాన్ని సుముఖం చేసుకొనడానికి పర్యటిస్తున్న జాన్సన్ అనేక సభలలో ప్రసంగిస్తూ, వియత్నాం విషయంలో అమెరికా దృఢవైఖరి అనుసరించగలదని మరొకసారి స్పష్టంచేశారు. దాదాపు అన్ని ప్రసంగాలలో వియత్నాంలో శాంతిస్థాపన అమెరికా ప్రధాన లక్ష్యమని జాన్సన్ వివరించారు.

'సంప్రదింపులకు ఉత్తర వియత్నాంను అంగీకరింపజేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాము. యుద్ధాన్ని కొనసాగించడం అన్ని విధాలా అనర్థదాయకమని ఉత్తర వియత్నాం గుర్తించునట్లు ప్రయత్నిస్తాము'' అని జాన్సన్ ఒక సభలో ఉద్ఘాటించారు.

హనోయ్, హైఫాంగ్ నగరాలపై విమాన దాడులను ప్రారంభించేముందు జూన్ 29 న జాన్సన్ చేసిన హెచ్చరికను నేటిప్రసంగం గుర్తుకు తెస్తున్నది.

వియత్‌కాంగ్ దళాలకు సహాయంగా ఉత్తర వియత్నాం వినియోగిస్తున్న రవాణా, రవాణా మార్గాలపై అమెరికా పెద్ద యెత్తున విమాన దాడులు ప్రారంభించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

సోవియట్ నౌకలకు ప్రమాదం వాటిల్లగలదనే కారణంపై హైఫాంగ్, హనోయ్‌లవద్ద పెట్రోలు గిడ్డంగులపై విమానదాడులను విరమించే ప్రశ్న వుండదని మాస్కోకు అమెరికా స్పష్టంచేసింది. పౌరప్రాంతాలపై దాడులు జరుగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూనే సాగిస్తున్నామని వాషింగ్టన్ వివరించింది.

ఉత్తర వియత్నాంకు సైనిక సరఫరాలను అందించేకంటే శాంతి సంప్రదింపులకు అంగీకరింపచేయడం మంచిదని రష్యాకు అమెరికా సలహాయిచ్చింది.

చైనాజోక్యం ప్రమాదం

పెకింగ్, జూలై 24 :— ఇండోచైనాపై 1954 లో కుదుర్చుకున్న జెనీవా ఒడంబడిక అన్నది ఏమీ లేదని పెకింగ్ 'పీపుల్సు డెయిలీ' పత్రిక నేడు హెచ్చరిక చేయడంతో వియత్నాంలో యుద్ధవిస్తరణకు తనవంతు పాత్రను నిర్వహించడానికి చైనా సన్నాహాలు ప్రారంభించిన సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికా యుద్ధవిస్తరణ చర్యల ఫలితంగా జెనీవా ఒప్పందం ఫలితంగా వున్న పరిమితులు అన్నీ రద్దు అయినవని 'పీపుల్సుడెయిలీ' స్పష్టంచేయడం వల్ల, దక్షిణ వియత్నాంకు వియత్‌కాంగ్‌కు బాహాటంగా ఉత్తర వియత్నాం సైన్యం సహాయం చేయడం తప్పులేదన్న సూచన ధ్వనిస్తున్నది.

అమెరికా చర్యలవల్ల వెనుకటి ఒప్పందాలు, పరిమితులు, మినహా యిప్పుడు ఏమీ లేవని 'పీపుల్స్ డెయిలీ' హెచ్చరించింది.

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్. పి. లతో ప్రధాని చర్చ

న్యూ ఢిల్లీ, జూలై 24:— మహారాష్ట్ర కాంగ్రెసుపార్లమెంటు ప్రతినిధులను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికలుసుకొని మైసూరు—మహారాష్ట్ర సరిహద్దు వివాదం గురించి చర్చించారు.

ఏకసభ్య సరిహద్దు కమిషన్ పరిశీలనాంశాలను నిర్ణయించి, వెంటనే కమిషన్‌ను నియమించాలని మహారాష్ట్ర పార్లమెంటుసభ్యులు విజ్ఞప్తి చేశారు.

మాస్కోకు ఊ థాంట్ పయనం

న్యూయార్క్, జూలై 24 :— సమితి రాజ్యసమితి కార్యదర్శి ఊ థాంట్ సోవియట్ నాయకులతో చర్చల నిమిత్తం మాస్కోకు బయలుదేరి వెళ్ళారు. సమితి కార్యదర్శి పదవిని ఇకముందుకూడా ఊ థాంట్ కొనసాగించడం అన్నది మాస్కో చర్చలపై చాలావరకు ఆధారపడివుంది.

నవంబరు మూడవ తేదీనాటితో ఊ థాంట్ కార్యదర్శి పదవి గడువు తీరిపోతుంది. కార్యదర్శి పదవిని ఊథాంట్ కొనసాగించాలని చాలా రాజ్యాల నుండి వత్తిడి వస్తున్నది.

సోవియట్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఊ థాంట్ విషయమై ఎట్టివ్యాఖ్యానం చేయలేదు. రెండవసారి కార్యదర్శి పదవిని స్వీకరించడానికి ఊ థాంట్ అంగీకరించనిపక్షంలో సమితి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది.

'సామెత నిజమైంది'

కలకత్తా, జూలై 25 :— భూమిలో ఎర్రని చిన్న పురుగులుంటాయి. చేపలు పట్టడానికి వీటిని వుపయోగిస్తారు. దీనిమీద నుంచి వచ్చిన సామెత 'ఎర్రకోసం త్రవ్వితే, పాము బయటపడింది' అనేది. ఇది కలకత్తాలో ఒకచోట నిజమైంది.

అక్కడ వున్న ఒక షాపులో గుర్రపు పందాలమీద కొద్దిరకం పందాలతో జూదం సాగిస్తున్నారనే కారణంతో పోలీసులు దాడిచేశారు. అందుకుపోతే అక్కడ దొంగ రవాణా సరకులు అనేకం కనిపించాయి. వెంటనే పోలీసులు కస్టమ్సు అధికారుల్ని పిలిచారు. వారు షాపు యజమానిని అరెస్టు చేశారు. పదివేల రూపాయల విలువగల ట్రాన్సిస్టర్లు, టైపురైటర్లు, రికార్డర్లు స్వాధీనం చేసుకొన్నారు.

ఇండియా ప్రతిపాదనపై పాక్ సమాధానం పరిశీలన

పూర్తి అయిన తరువాతనే సమావేశం తేదీస్థలాలపై దౌత్యస్థాయి చర్చలు

న్యూ ఢిల్లీ, జూలై 24:— తాష్కెంట్ ఒప్పందం అమలుపై చర్చించేందుకు అధికారస్థాయి సమావేశం జరగాలని ఇండియా చేసిన ప్రతిపాదనపై న్యూ ఢిల్లీకి అందిన పాకిస్తాన్ సమాధానాన్ని విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

రావల్పిండినుంచి వచ్చిన వార్తలననుసరించి ఈపత్రంలో ఇండియా ప్రతిపాదనను పాకిస్తాన్ ఆమోదించడానికి అనేక షరతులు పెట్టినట్టు తెలుస్తున్నది.

ఈ సమావేశంలో కాశ్మీర్ సమస్యపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే విషయంపై పాకిస్తాన్, ధృవీకరణను కోరినట్లు ఈ వార్తలు తెలియ జేస్తున్నాయి.

ఎలాంటి షరతులు లేకుండా అధికారస్థాయి సమావేశంజరగాలని ఇండియా ప్రతిపాదించగా, పాకిస్తాన్ ఈవిధంగా పట్టుదల వహించడం పట్ల న్యూఢిల్లీ ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నట్లు విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది.

ఈ వార్తల ననుసరించి కాశ్మీర్ సమస్యను చర్చకు తీసుకురావడానికి పాకిస్తాన్‌కు స్వేచ్ఛ గలదనీ, అయితే, భారత—పాకిస్తాన్ సంఘర్షణ మూలంగా ఉత్పన్నమైన సమస్యలలో అంత ఎక్కువ చిక్కులేని సమస్యలపై ఉభయ పక్షాలు ఆసమావేశంలో కేంద్రీకరించి,ఉభయ దేశాలమధ్యమామూలు సంబంధాలు నెలకొనేందుకు తోడ్పడాలని ఇండియా వాదిస్తున్నది.

ఉభయదేశాలమధ్యగల అన్ని ఇతర సమస్యలకంటె కాశ్మీర్‌పైనే ప్రధానంగా ముందుచర్చ జరగాలని పాకిస్తాన్ పట్టుదల వహించడం చేతనే గతమార్చిలో రావల్పిండిలో జరిగిన మంత్రులస్థాయి సమావేశం ఎలాంటి ఒప్పందం జరగకుండా ముగిసినదన్న విషయం ఈ సందర్భంలో దృష్టికి గొనివస్తున్నారు.

పాకిస్తాన్ సమాధానం పరిశీలన పూర్తి అయ్యేంతవరకు సమావేశంతేదీ, స్థలాల విషయంపై దౌత్యస్థాయి సంప్రతింపులకు వేచియుండవలసి వుంటుందని తెలుస్తున్నది.

వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు

మరి కొంతకాలం కొనసాగించాలని శ్రీ సంజీవయ్య సూచన

ఢిల్లీ, జూలై 24 :— సమాజంలోని ఇతర వర్గాల స్థాయిని అందుకునే వరకు వెనుకబడిన తరగతులకు ఇప్పుడున్న సౌకర్యాలను మరి కొంతకాలం కొనసాగించాలని కేంద్రమంత్రి శ్రీ సంజీవయ్య సూచించారు.

అఖిలభారత హరిజన వెనుకబడిన తరగతుల సమావేశంలో ప్రసంగిస్తూ, బంజరు భూములను వెనుకబడిన తరగతుల ప్రజలకు పంచిపెట్టడమేకాక, ఇళ్ళస్థలాలను యివ్వాలని చిన్నపరిశ్రమల స్థాపనను, సహకార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించాలని శ్రీ సంజీవయ్య విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఇరిగేషన్‌మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అహమ్మద్ అంతకు ముందు సమావేశాన్ని ప్రారంభించారు. హరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు పనిచేసే సంస్థలను అన్నింటిని కలిపి కేంద్రసంస్థ ఒకటి అవసరమని ఫక్రుద్దీన్‌అహమ్మద్ సూచనచేశారు.

వెనుకబడినతరగతుల ప్రజలుతామెక్కువవారమనే ధోరణిలో వ్యవహరించరాదనీ, ఇతర వర్గాల ప్రజలతో కలిసి దేశసౌభాగ్యానికి కృషిచేయాలని ఇరిగేషన్‌మంత్రి విజ్ఞప్తిచేశారు.

మాజీ ఆర్థికమంత్రి శ్రీ మురార్జీ దేశాయ్ ప్రసంగిస్తూ, గోష్టులు, సమావేశాలు జరుపడం కాదు వెనుకబడిన తరగతుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులను అభివృద్ధి పరచడానికి నిర్దిష్టమైన కార్యక్రమం అవసరమని సూచించారు. మహాత్మా గాంధీజీ తన జీవితాన్ని పూర్తిగా హరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల నిమిత్తం వినియోగించారని, గాంధీజీ శతజయంతి ఉత్సవాలకు ముందుగానే దేశంలో అస్పృశ్యతను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం జరుగాలని శ్రీ మురార్జీ దేశాయ్ సూచన చేశారు.

హరిజన లీగ్ తయారు చేసిన కోర్కెల జాబితాను పరిశీలించిన అనంతరం సమావేశం అనేక తీర్మానాలను ఆమోదించింది. రాజ్యాంగాన్ని సవరించడంద్వారా షెడ్యూల్డు తరగతులు, గిరిజనులను తిరిగి వర్గీకరించాలని లోకూర్ కమిటీ చేసిన సిఫార్సుపై వీలయినంత త్వరలో నిర్ణయం అవసరమని మరొక తీర్మానాన్ని ఆమోదించారు. వెనుకబడిన తరగతుల కమిషనర్ సిఫార్సులను కూడా ఆలస్యం లేకుండా అమలు జరుపాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.

తజికిస్తాన్ రాజధానిలో శ్రీ కామరాజ్

దుషాంబీ జూలై 24:— తజకిస్తాన్ రాజధాని దుషాంబీ నగరానికి సుప్రీమ్ సోవియట్ అధ్యక్షుడు స్పిరిడోనోవ్‌తో కలిసి శ్రీకామరాజు ప్రత్యేక విమానంలో మాస్కో నుండి వచ్చారు.

దుషాంబీ వాతావరణం, పరిసరాలు, భారతదేశాన్ని జ్ఞప్తికి తెస్తాయి. వేసవికాలంలో ఢిల్లీలోవలె వేడిగాడ్పులు దుషాంబీలో వీచడం మామూలు.

మధ్యాహ్నం శ్రీ కామరాజు, ఆయన వెంట వున్నవారు సమీపంలోనే వున్న ఒక సమష్టి వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించారు.

సాయంత్రం శ్రీ కామరాజు గౌరవార్థం పెద్ద సభ జరిగింది. తజకిస్తాన్ రాజధాని ప్రశాంతవాతావరణం శ్రీ కామరాజుకుకావలసినంతవిశ్రాంతిని యిస్తున్నది.

భారతదేశానికి ఒక ప్రముఖ రాజకీయవేత్త తజకిస్తాన్ రాజధానిని దర్శించడం ఇదే ప్రథమము. దుషాంబీలోని రెండున్నరలక్షలమంది ప్రజలు శ్రీ కామరాజురాకపట్ల ఆసక్తిని కనబరచారు.

రూపాయి విలువ తగ్గింపుపై పి. యస్. పి. విమర్శ

ఢిల్లీ, జూలై 24:— ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనానికి తగిన చర్యలుతీసికొనివున్న పక్షంలో రూపాయి విలువ తగ్గింపవలసిన అవసరం వుండేదికాదని ప్రజా సోషలిస్టుపార్టీ కార్యవర్గం నేడు తీర్మానించింది.

రూపాయి విలువ తగ్గింపుఅనంతరంకలిగే దుష్పరిణామాలను ప్రభుత్వం అరికట్టలేకపోయిందని తీర్మానంలో పేర్కొనబడింది.

ఆహారరంగంలో స్వయంసమృద్ధికి, భూసంస్కరణలకు అధిక ప్రాధాన్య మివ్వాలని పి. ఎస్. పి. విజ్ఞప్తి చేసింది.

భారీవర్షం

[1 వ పేజీ తరువాయి]

కురుస్తాయి. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు పడవచ్చు. కోస్తా, ఆంధ్ర ప్రదేశ్ మంతటా రానున్న 48 గంటలలో భారీ వర్షాలు పడేసూచనలున్నాయి.

నాగార్జునసాగర్ వద్ద రోడ్డు బంద్

నాగార్జునసాగర్, జూలై 25:— నాగార్జునసాగర్‌వద్ద కుడి ఒడ్డునుంచి ఎడమ ఒడ్డుకు వచ్చే రోడ్డును నేటినుండి బంద్ చేశారు.

జయంతి కంపెనీ చేసిన 'నేరాలు'

బాధ్యులైనవారిపై చర్యలు గైకొనగలమని రాజ్యసభలో శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 25:— యాజమాన్యంలోఅక్రమచర్యల కారణంగా ప్రభుత్వం ఇటీవల వశపరుచుకొన్న జయంతి షిప్పింగ్ కంపెనీ మొత్తం బుణాలు 1966 జూన్ 10 వ తేదీనాటికి రు. 47.38 కోట్లవరకు ఉన్నట్లు దుబాసీగా లెక్కతేలింది.

కేంద్ర రవాణా శాఖ ఉపమంత్రి శ్రీ సి. ఎమ్. పూనాచా నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం వెల్లడించారు.

"ప్రభుత్వం ఈ కంపెనీని వశపర్చుకున్న తర్వాత అనేక కొత్తవిషయాలు వెలుగులోకి వస్తున్నాయి'' అని అన్నారు కేంద్రమంత్రి శ్రీ సంజీవరెడ్డి.

శ్రీ సంజీవరెడ్డి చేసిన ఈఆరోపణలు సభ్యులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి.

శ్రీ ఎ.డి. మణి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, కంపెనీ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు, పూర్వయాజమాన్యంచేసిన 'నేరాలను' వెలికితీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

"ఈ పరిస్థితికి కారకులైన వారిపై చట్టరీత్యా అవసరమైన ఎట్టిచర్యనైనా గైకొంటాము'' అని అన్నారు శ్రీ సంజీవరెడ్డి.

కంపెనీ అక్కౌంట్సు సరిగ్గా లేవని, కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం వశపర్చుకొన్న తేదీనాటికే, అక్కౌంట్సు ఆరోజు వరకు పూర్తిగా వ్రాయబడలేదని, అందులోనూ ఈ అక్కౌంట్సు వివిధ ప్రాంతీయ కార్యాలయాలలో చెదిరిపోయి ఉన్నవని శ్రీ పూనాచా అన్నారు.

యాజమాన్యాన్ని స్వాధీనంచేసుకోవడానికి ముందు ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంఘం ఇటీవలనే తన నివేదిక అందజేసింది.

కంపెనీ అక్కౌంట్సను చక్కదిద్దడానికి ప్రభుత్వం అవసరమైనచర్యలు గైకొన్నదని, ఈ సందర్భంగా ప్రభుత్వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయంనుంచి అధికారుల సహాయాన్ని ప్రభుత్వం కోరిందని అక్కౌంట్లు, క్లెయిములను చక్కదిద్దడానికి సంబంధించిన బాధ్యత ఒక సీనియర్ అధికారికి అప్పగించబడిందని శ్రీపూనాచా తెలియజేశారు.

ప్రభుత్వం స్వాధీనంచేసుకొనడానికిపూర్వం ఈకంపెనీపై రమన్ అయిన డాక్టర్ ధర్మతేజ భారతదేశానికి తిరిగిరాబోవడంలేదా అని, అంతర్జాతీయస్థాయిలో ఈ పెద్దమనిషిపై మోసకారినేరాలకు సంబంధించిన కేసు లేనైనా కలదా అని శ్రీ ఎ. డి. మణి ప్రశ్నించారు.

శ్రీ సంజీవరెడ్డి: ఆయన భారతదేశానికి తిరిగిరావలెనుకోవడంలేదని ప్రభుత్వానికి అధికారరీత్యా ఎట్టిసమాచారం తెలియదు. అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఆయనను భారతదేశానికి రప్పించడానికి చట్టరీత్యా సాధ్యమైన చర్యలన్నిగైకొంటుంది. ప్రస్తుతం ఈ విషయాలన్నీ పరిశీలిస్తున్నాము.

డాక్టర్ ధర్మతేజ తనను 'దేశంలో నివసించని భారతీయుడుగా అభివర్ణించుకొన్నా'రని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

జయంతి కంపెనీ వ్యవహారాలనుగురించి, ఈ కంపెనీకి ప్రభుత్వ ఋణాన్ని సంపాదించడానికి సంబంధించిన సంప్రతింపులలో ప్రముఖపాత్ర వహించిన శ్రీ ఎస్. తిరుమలరావునుంచి (లోకసభలో కాంగ్రెస్‌సభ్యుడు) సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించినదా? అని శ్రీ భూపేశ్‌గుప్తా ప్రశ్నించారు.

శ్రీ సంజీవరెడ్డి: విదేశకంపెనీలు, చార్టర్డ్ అక్కౌంటెంట్లు, మొదలైన అన్ని వర్గాలవారినుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము. శ్రీ తిరుమలరావు కూడా సహకరిస్తున్నారు. తనవద్దనుంచి ఎట్టిసమాచారమైనా అందజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏవోకొన్ని తప్పించి, విదేశ కంపెనీలు కూడా సహకరిస్తున్నాయి.

జయంతి షిప్పింగ్ కంపెనీపై చర్యను వదిలిపేయడానికి ప్రభుత్వం సంకల్పించినమాట నిజంకాదని శ్రీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ సంజీవరెడ్డి ఖండించారు. భారతదేశంలోనేగాక, విదేశాలనుంచి కూడా ఈ కంపెనీ వ్యవహారానికిసంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని, హోం, న్యాయశాఖలలో ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చ జరపడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడిందని, చట్టరీత్యా సాధ్యమైన ఎట్టిచర్యనైనా గైకొనడానికి ప్రభుత్వం వెనుకాడబోదని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

ఇది కాంగ్రెస్‌పార్టీ చేసిన ఘోరమోసం అని శ్రీ భూపేశ్‌గుప్తా ఆరోపించారు.

కాశ్మీర్ ప్రజలను బలపరచడమే పాక్ విధానమట

కొత్త విదేశాంగమంత్రి శ్రీ పీర్జాదా ప్రకటన

కరాచీ, జూలై 24:— 1960లో ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ ప్రవచించిన విదేశాంగ విధానం నేటికీ అమలులో వున్నదనీ, కాశ్మీర్ ప్రజలను బలపరచాలన్నదే పాకిస్తాన్ వైఖరి అనీ పునరుద్ఘాటిస్తూ, కొత్తగా నియమింపబడిన పాక్ విదేశాంగమంత్రి శ్రీ షరీఫుద్దీన్ పీర్జాదా నేడు ఇక్కడకు రావల్పిండినుంచివచ్చిన సందర్భంలో విమానాశ్రయంలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ తెలియజేశారు.

అలీనత విదేశాంగ విధానం, స్వతంత్ర, ఇస్లామిక్, జాతీయ స్వరూపస్వభావంకలదిగా వుండగలదనీ అదిపూర్తిగా పాకిస్తానీ విధానంగా వుండగలదనీ ఆయనఅన్నారు.

రోదసి నుండి భూమికి ప్రమాదం

సిడ్నీ, జూలై 24 :— 1968 జూన్ నెలలో 'ఇకారస్' అను మైలు వ్యాసం గల గ్రహశకలం భూమండలాన్ని ఢీకొనే ప్రమాదం కలదని సిడ్నీ యూనివర్శిటీ ఆచార్యుడు బట్లర్ నేడు ప్రకటించారు. 'ఇకారస్' అనబడే ఈ గ్రహ శకలం ఢీకొనడం అంటూ జరిగితే అది 1,000 హైడ్రోజన్ బాంబుల ప్రేలుడుశక్తికి సమమనీ, దీనివల్ల 23 లక్షల జనాభా గల సిడ్నీ వంటి బ్రహ్మాండమైన నగరం నామరూపాలు లేకుండా పోగలదనీ సిడ్నీ ఆచార్యుడు హెచ్చరిక చేశారు.

ఇకారస్ 1968 జూన్ నాటికి రోదసిలో పరిభ్రమిస్తూ, భూమికి 40 లక్షల మైళ్ళ దూరాన్ని చేరుకుంటుంది. చాలవరకు ఇది భూమిని సమీపించకపోవచ్చు. అయితే, భూమ్యాకర్షణశక్తి పీడనకు గురిఅయి భూమిని సమీపించే ప్రమాదంకూడా ఉంది.

సాధారణంగా పెద్ద పెద్ద గ్రహశకలాలు భూమిని ఢీకొనడం అరుదు. అయితే, రోదసి నుండి భూమికి యిలాంటి ప్రమాదాలు సంభవించిన పట్టాలుకూడా వున్నాయి. ఇకారస్ భూమండలాన్ని ఢీకొనకుండా ఎలా నివారించవచ్చునా అన్న సమస్యపై శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర రాకెట్ సహాయంతో అంతరిక్షంలోనే 'ఇకారస్' గ్రహశకలాన్ని ధ్వంసంచేసి భూమికి ప్రమాదం లేకుండా నివారించవచ్చునని చెపుతున్నారు.

కేరళ కాంగ్రెస్ తిరుగుబాటుదార్ల నిర్ణయం

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

కొట్టాయం, జూలై 24:— కేరళ రాష్ట్రంపట్ల కేంద్రంఅలక్ష్యవైఖరికినిరసనసూచకంగా కేరళ కాంగ్రెస్ తిరుగుబాటుదార్లు వచ్చే సెప్టెంబరులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎర్నాకుళంలో సమావేశమైనప్పుడు ప్రదర్శనలు జరపడానికి నిర్ణయించారు.

న్యూఢిల్లీ, జూలై 25:— ఇండియా ఇండోనీసియా ప్రజలమధ్య ఎప్పుడూ సత్‌సంబంధాలే నెలకొనివున్నాయని, ఉభయ ప్రభుత్వాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొనడానికి శాయశక్తులా కృషిచేస్తున్నామని విదేశ వ్యవహారాల స్టేట్‌మంత్రి శ్రీ దినేష్‌సింగ్ నేడు లోకసభలో తెలియజేశారు.

టిబెట్‌లో పెకింగ్ ప్రభుత్వ వికటాట్టహాసం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హాంగ్‌కాంగ్, జూలై 25 :— కమ్యూనిస్టు చైనా తన సాంస్కృతిక విప్లవాన్ని, పాతపద్ధతుల విరివేతను టిబెట్టులో కూడా ప్రవేశపెట్టింది.

చైనా ప్రకటించిన విప్లవ మేమంటే— టిబెట్టు దేశస్థులు, టిబెట్టు వారిని పెళ్ళాడకూడదు. టిబెట్టు పిల్ల చైనా పిల్లవాణ్ణి, టిబెట్టు పిల్లవాడు చైనా పిల్లను పెళ్లాడాలి. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని పట్టుకొని 'నిర్బంధంలో వుంచుతారు' అక్కడ వారి బుద్ధి మారుస్తారు. తర్వాత స్వాతంత్ర్యం అనుభవించాలంటే, పైన చెప్పిన పద్ధతిలో వివాహ మాడాలి. వీరి పిల్లల్ని చైనా ప్రభుత్వం పోషిస్తుంది.

ఈ ఉత్తరువు చాలాకాలంక్రిందటే టిబెట్టులో ప్రవేశ పెట్టబడింది. కాని ఇంత నిర్బంధం లేదు. చైనావారితో వివాహ సంబంధం ఏర్పరచుకొన్నవారికి ప్రభుత్వం బహుమతి ఇస్తూ వుండేది. ఇప్పుడిది చట్టంగా మారింది.

చైనా, టిబెట్టును ఆక్రమించుకొని, దలైలామాను తరిమివేసిన తర్వాత పెకింగ్ ప్రభుత్వం చాలామంది పౌరుల్ని, మిలటరిని పంపించి నివాసమేర్పరుచుకోవడానికి. పౌరులకు భూవసతి ఉచితంగా ఇవ్వబడింది. కొద్దిగా సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పించింది.

అదే తరుణంలో, చాలామంది టిబెట్టు పౌరులను "చైనా దర్శనం" చేసుకొమ్మని చైనాకు పంపారు. వీరిలో చాలామంది లామా లున్నారు. వీరందరికీ దేశంలోని 'కమ్యూనిజం' వర్గకు తీసుకు వెళ్ళారు. మావో సిద్ధాంతాలను ఉద్బోధించడం, మెదడు క్షాళన చేయడం మొదలైన కార్యక్రమాలు జరిపారు.

తమ మతాన్ని అంగీకరించని వారిని, తిరిగి టిబెట్టు వెళ్ళనియ్యకుండా ఆపివేసి, చైనా భార్యలతో అక్కడే కాపురం చెయ్యమన్నారు. ఆ భార్యలందరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. 'ఫ్యూడల్‌సంకెళ్లలో నుంచి విముక్తి' అనే పేరుతో చైనా, టిబెట్టుల మధ్య జనాభా మార్పిడులు జరుపుతూ వచ్చారు. 1965 నాటికి 12,00,000 చైనీయులు ఈవిధంగా టిబెట్టు చేరారు. వీరిలో 9,00,000 మంది పౌరులు, తక్కినవారు సైనికులు. ఇప్పుడు టిబెట్టులో టిబెట్టు, చైనా జనాభా చెరి సమానంగా వుంది.

ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే, పది వత్సరాలలో లామా, లామా మతం అనేది చరిత్రలో కలిసిపోతుంది. తమ సంతానం టిబెట్టీయులం అని చెప్పుకోటానికి వీలున్న టిబెట్టు పౌరుడు ఒక్కడు మిగలడనిపిస్తోంది.

ఈ క్రొత్త వివాహ పద్ధతులకు అంగీకరించని టిబెట్టు ప్రజలు కొందరు తైవాన్, మొదలైన ప్రాంతాలనుంచి సంపాదించిన ఆయుధాలతో తిరుగుబాటు ప్రారంభించారు. ఇండియా నుంచిమాత్రం వారికి ఆయుధ సహాయం అందించబడలేదు.

లాసాకు ఉత్తర ప్రాంతంలో 30,000 మంది కంపా జాతివారు చైనా దళాలమీద గెరిల్లా యుద్ధం ప్రారంభించారు. దీన్ని కనిపెట్టి పెకింగ్ ప్రభుత్వం టిబెట్టులోకి మరికొంత సైన్యాన్ని దింపించింది. ఇండో—టిబెట్టు సరిహద్దులలోనూ లాసాప్రాంతంలోనూ సరిహద్దుదళాలు, 30,000 మోటరుట్రక్కులు రెండున్నర లక్షల సైన్యం సమీకరించబడింది. ప్రస్తుతం ఈ సైన్యం సినింగ్—లాసాల మధ్య రైలుమార్గం నిర్మిస్తున్నది. కాని లామాల నిరోధంవల్ల ఎక్కువ పని కావడంలేదు. 1960 నుంచి బలవంతంగా పనిచేయిస్తున్నా రోడ్లు కొంచెం దూరమే వెయ్యబడింది.

రాజకీయ రంగంలోకి పోయి పరిశీలిస్తే తిరుగుబాటుదార్లను అణిచివెయ్యడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నది. వారి ప్రభుత్వానికి అవరోధం ఎంతమాత్రం సహించరు.

పెకింగ్ రేడియో ప్రసారాల ప్రకారం, న్యూచైనా ఏజెన్సీ వార్తలనుబట్టి జూలినా— హిమాలయరాజ్యంలో వారు చేస్తున్న కృషి అర్థమవుతుంది. జూలై రెండున వారు విడుదల చేసిన వార్తలలో టిబెట్టు ప్రజలకు కమ్యూనిస్టు పార్టీలో చేరమని వారు చేస్తున్న ఒత్తిడి అర్థమవుతుంది. గత వత్సరాలలోవెయ్యిమంది జానిసలు కమ్యూనిస్టు పార్టీలో చేరారని చైనావార్తాసంస్థ ప్రకటించింది.

మొత్తం మీద టిబెట్టులో చైనా రాక్షస చర్యలు మితిమీరిపోతున్నాయి. మానవత్వానికే విరుద్ధంగా మారిపోతున్నాయి.

యూరప్‌లోని అమెరికన్ సైన్యాలు

ఉపసంహరించబోమని మెక్ నమరా ప్రకటన

పారిస్, జూలై 25:— యూరపునుండి తన సైన్యాలను ఉపసంహరించే ఆలోచనలేదని మిత్రరాజ్యాలకు అమెరికా హామీయిచ్చింది. నాటో కూటమి రక్షణమంత్రుల సమావేశములో ప్రసంగిస్తూ, రక్షణ బాధ్యతను వహించడంలో మిత్రరాజ్యాలు తమవంతు బాధ్యతను నెరవేర్చాలని శ్రీ మెక్‌నమారా విజ్ఞప్తి చేశారు.

పొదుపులో ప్రధాని ఇందిర ఆదర్శం

న్యూఢిల్లీ, జూలై 25:— ఎంతో పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు పార్లమెంటు భవనానికి చాలా చిన్న కారులో వచ్చారు.

శ్రీమతి ఇందిరాగాంధి, స్వర్గీయ శాస్త్రి మంత్రివర్గంలో సమాచారశాఖ మంత్రిగా వుంటున్నప్పటినుంచి 'షెవర్లెట్ ఇంపాలా' అనే పెద్దకారును వాడుతున్నారు.

వ్యయాన్ని తగ్గించి, పొదుపుచేయడానికై ప్రధాని మున్ముందు 'అంబాసిడర్' కారు నుపయోగించ నిర్ణయించుకున్నట్లు విచారించగా తెలిసింది.

ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్రచౌదురి "చిన్నకారునువాడుకుంటూ ఇతరులకు ఆదర్శంగా వుండవలసిందని'' ప్రధానికి సలహా ఇచ్చారు.

సికిందరాబాదు మీటర్ గేజి సెక్షన్‌లో రైల్వేలైనుకు గండ్లు

రైళ్ళ రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్, జూలై 25:— సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లోని కాచిగూడా—నిజామాబాదు మీటరుగేజి సెక్షన్‌లో, భారీ వర్షాల మూలంగా కామారెడ్డి, ఉప్పలవాయిల మధ్య గండ్లుపడిన కారణంగా నేరుగా రైళ్ళరాకపోకలకు అంతరాయమేర్పడింది.

నేడు కాచిగూడా—మన్మాడ్ గోదావరివ్యాలీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడా—నిజామాబాదుకుమధ్య రద్దుచేయబడింది.

నిన్న మన్మాడ్‌లో బయలు దేరిన మన్మాడ్ కాచిగూడా గోదావరివ్యాలీ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ వరకు వచ్చి, అక్కడనుంచి తిరిగి మన్మాడ్‌కు బయలు దేరుతుంది.

కాచిగూడా—మన్మాడ్ ప్యాసింజరురైలు కామారెడ్డివరకు వెళ్ళి అక్కడనుంచి స్పెషల్ ప్యాసింజరు రైలుగా కాచిగూడాకు తిరిగి వస్తుంది.

మన్మాడ్—కాచిగూడా ప్యాసింజరురైలు ఉప్పలవాయివరకు వచ్చి అక్కడనుంచి మన్మాడ్‌కు తిరిగి వెడుతుంది.

ఇదేవిధంగా కాచిగూడానుంచి ఖాండ్వా, మన్మాడ్ వెళ్ళేరైళ్ళు కామారెడ్డి వరకు, ఖాండ్వా మన్మాడ్‌నుంచి వచ్చే రైళ్ళు కొన్ని నిజామాబాద్‌వరకు, కొన్ని ఉప్పలవాయివరకు, కొన్ని తలమడలవరకు, కొన్ని సిర్నపల్లివరకు వచ్చి తిరిగి వెడుతున్నాయి.

రైళ్ళు సరాసరి రాకపోకలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నవి.

స్వరణ్‌సింగ్ ప్రకటన

[1 వ పేజీ తరువాయి]

తెలుసునని శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రికిసమాధానం ఇస్తూ శ్రీస్వరణ్‌సింగ్ తెలియజేశారు. ఈలాటివి వ్యవహారాన్ని అదుపులో పెట్టడానికి తాష్కెంట్‌ఒప్పందం సక్రమంగా అమలు జరిగేటట్లు చూడడం ఒకమార్గం అని ఆయన అన్నారు.

మరి, పాకిస్తాన్ ఒకవైపు చైనాతో చేతులు కలిపి తంత్రాలుపన్నుతూ ఉండగా, కేవలం ఇండియా తనకు తానుగా తాష్కెంట్ ఒప్పందానికి కట్టుబడిఉండడం విరుద్ధమైన విషయంకాదా అని శ్రీ శాస్త్రి తిరిగి ప్రశ్నించారు.

"పాకిస్తాన్‌కు చైనా ఇదివరకే మిగ్‌విమానాలను సరఫరా చేసింది. వాటిని ఉపయోగించడంలో పాకిస్తాన్ వైమానికులకు, తూర్పు పాకిస్తాన్‌లోను, పశ్చిమ పాకిస్తాన్‌లోను కూడా చైనీస్ శిక్షణ ఇస్తున్నారు. ఈవిషయం భారత ప్రభుత్వానికి తెలుసు'' అని శ్రీ రఘునాథ్ సింగ్‌కు సమాధానం ఇస్తూ విదేశాంగమంత్రి వివరించారు.

చిట్టగాంగ్‌లో నౌకాస్థావరాన్ని అభివృద్ధిపరచేనిమిత్తం చైనీస్, పాకిస్తానీలలో కలిసి పనిచేస్తున్నారన్న విషయం అవుననికాని, కాదనికాని తాను చెప్పజాలనని ఆయన అన్నారు. ఈవార్తను పరిశీలించి వాస్తవం ఏమిటో ధృవపరచగలమని ఆయన అన్నారు.

అంతకుముందు శ్రీ నవల్ ప్రభాకర్, మరి 44 గురు సభ్యులు అడిగిన ప్రధాన ప్రశ్నకు శ్రీ స్వరణ్‌సింగ్ సమాధానంచెప్పారు. తూర్పు పాకిస్తాన్ సంయుక్త రక్షణకై చైనాతో రహస్య ఒడంబడిక జరిగినదన్న విషయం భారతప్రభుత్వానికి తెలియదని ఆయన అన్నారు. అయితే తూర్పు పాకిస్తాన్‌లో సైనిక సిబ్బందికి గెరిల్లాశిక్షణ ఇవ్వడానికై కొందరు చైనీస్ గెరిల్లా యుద్ధనిపుణులు అక్కడికి వచ్చి ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయని ఆయన తెలియజేశారు. తూర్పు పశ్చిమ పాకిస్తాన్‌లలోని దుండగులకు, ఆజాద్ కాశ్మీర్‌లోని దుండగులకు ఇలాగే శిక్షణ ఇవ్వబడుతున్నట్టు కూడా సమాచారం తెలిసినదని ఆయన అన్నారు. ఏమైనప్పటికీ చైనీస్ నమూనాలో పాకిస్తాన్ సైన్యం యావత్తూ చైనీయులచే పునర్నిర్మాణంచేయబడినట్లు వార్త లేమీ లేవని ఆయన చెప్పారు.

"ఇండియాకు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లు లాలూచీ అయి వ్యవహరించడంవల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కొనడానికి అవసరమగు చర్యలన్నిటినీ ప్రభుత్వం తీసుకుంటున్నది''— అని ప్రకటించారు శ్రీ స్వరణ్‌సింగ్.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జూలై 22:—

నేటి ఓపెనింగ్ 22.25

నేటి క్లోజింగ్

రద్దు నోటీసు

సూపరింటెండింగ్ ఇంజనీరు(సి)ఆఫీసు కొత్తగూడెం థెర్మాల్ స్కీం, పాల్వంచ

1—7—66 తేదీ గల ఈ ఆఫీసు **Tender Notice No. SE/KTS/8** తో పిలువబడిన టెండర్లు యిందుమూలముగ రద్దుచేయడమైనది.

సి. దొరైస్వామి,
సూపరింటెండింగ్ ఇంజనీరు (సి)
కొత్తగూడెం థెర్మాల్ స్కీం.

కాఫీ బోర్డు

బెంగుళూరు

1966, ఆగస్టు నెలవు పూల్ కాఫీ అమ్మకములు, స్థానిక అమ్మకముల ప్రోగ్రాము

1966, ఆగస్టు నెలలో పూల్ కాఫీ అమ్మకములు, స్థానిక కాఫీ అమ్మకములు దిగువ వోట్ల ఆ యా తేదీలలో జరుపబడును.

పూల్ కాఫీ అమ్మకములు

1.	మైసూరు	18—8—66
2.	విజయవాడ	23—8—66
3.	కోయంబత్తూరు	31—8—66

స్థానిక కాఫీ అమ్మకములు

1.	కొట్టాయం	12—8—66
2.	మద్రాసు	17—8—66
3.	కుంభకోణం	18—8—66
4.	బెంగుళూరు	10—8—66
5.	గుంటూరు	20—8—66
6.	తిరుచిరాపల్లి	20—8—66
7.	విజయవాడ	22—8—66
8.	మధురై	25—8—66
9.	హైదరాబాద్	26—8—66
10.	విశాఖపట్నం	27—8—66
11.	పాలంకోట	27—8—66
12.	బొంబాయి	29—8—66
13.	ఆదోని	29—8—66
14.	కలకత్తా	30—8—66
15.	బళ్ళారి	31—8—66
15.	ఢిల్లీ	31—8—66

ఫలితముల ప్రకటన తేదీని గురించిన వివరములు ఆ యా అమ్మకపు కేంద్రములవద్ద నోటీసుబోర్డులలో తెలుపబడును. విజయవాడ స్టాకులు సహా పూల్ సేల్సుకు ప్లాంటేషన్ కాఫీ యావత్తును మైసూరు అమ్మకము సందు పెట్ట తలపెట్టబడినది.

డి. బాలగోపాలన్,
చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసర్.

సంగ్రహ ప్రకటనలు

"Arms & Ammunitions".

సెకండ్ హాండ్ ఏ బోర్బు ఇయనా SBBL, DBBL, SB రైఫిల్సు, DB రైఫిల్సు, DBML, రివాల్వర్లు, పిస్టల్సు విదేశీ తయారీని మేము కొంటాము. ఆయుధాలు, మందుగుండు (arms and ammunitions) మెయిల కొనుగోలు గురించి మేము సలహాలు కూడ యివ్వగలము. వివరములకు: ఆర్. గోవిందస్వామి నాయుడు అండ్ సన్, ఆరమ్సు అండ్ అమ్యూనిషన్ డీలర్సు, శేవాపేట, శేలం—2.

Phone: Office: 3309, Res.: 2005.
Tel: "Gunshop"

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

కావలెను

వోలలకు,గుండీలకు,స్పెషల్ సామానులకు ఏజంట్లు కావలెను. శాంపిల్సుకు వ్రాయండి.

INDIA BUTTON COMPANY,
BARA BAZAR, CALCUTTA-7.

ఏజంట్లు కావలెను

రు. 110—లు ఖరీదయ్యే "నేషనల్" ట్రాన్సిస్టర్ అమ్మకములను పెంపొందించుటం ద్వారా నెలకు రు. 500—లు సంపాదించండి. వివరములకు, శాంపిల్స్ ట్రాన్సిస్టరుకు వ్రాయండి,

Jagee & Co., (A.P.),
Ajmeri Gate, Delhi-6.

ఔషధములు

నారసింహ లేహ్యం

మేహము, వీక్నెస్, నిస్సత్తువ హరించి రక్తవృద్ధిని, బలమును కలిగించును. 20 తు. డబ్బి రు. 4—50. రోజాపువ్వు లేహ్యం—జీర్ణం, మలబద్ధం హరించి చక్కగా విరోచన మగును. 15 తు. రు. 1—75 పి. పి. ఏ. అండ్ కో, పెరిదేపి, నెల్లూరుజిల్లా, బ్రాంచి: గౌరీశంకరపురం, గుడివాడ.

కావలెను

కాకినాడ మునిసిపాలిటి

ఖాళీగా ఉన్న పెండెంటరీ గ్రేడు ఉద్యోగానికి [illegible] దరఖాస్తులు 30—7—66 వరకు కోరబడుచున్నవి.

[illegible]

కే. అప్పారావు.
[illegible]

రష్యన్ భాషలపై శ్రీ కామరాజ్ ఆసక్తి

తజక్‌స్థాన్ అధ్యక్షునితో సన్నిహితచర్చలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] దుషాన్‌బి, జూలై 25:—

కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కామరాజ్ తజక్‌స్థాన్ అధ్యక్షుని కలుసుకొని, పారిశ్రామికాభివృద్ధిని, భాషా సమస్యనుగురించి వివరంగా ప్రశ్నించి సమాధానాలు తెలుసుకొన్నారు. అక్కడవున్న వివిధభాషలను ఎలావుపయోగిస్తారనే విషయం ముఖ్యంగా శ్రీ కామరాజ్ తెలుసుకోదలచి ప్రశ్నలు వేశారు. రిపబ్లిక్ వ్యవహారంలలో, తజక్‌స్థాన్, ఉజబెక్ భాషలకు సమానస్థానంవున్నదని తజక్‌స్థాన్ అధ్యక్షుడు తెలియచేశారు.

తర్వాత శ్రీ కామరాజ్ వ్యవసాయ శిక్షణ కేంద్రం దర్శించారు. ఆయన అన్ని శాఖలనూ పరిశీలించారు. పాడుగుపింజ పత్తి విషయంలో శ్రీ కామరాజ్ ఎక్కువ ఆసక్తి ప్రకటించారు. సమూహ వ్యవసాయక్షేత్రాలూ రైతులకిచ్చే వేతనాలు మొదలైనవి ఆయన వివరంగా పరిశీలించారు.

తజక్‌స్థాన్ అధ్యక్షుడు, ఇండియా సోవియెట్ బాంధవ ముద్రను కొనియాడారు. శ్రీ కామరాజ్ దాసంబీయాత్ర ఎంతోహార్దికంగా, అన్యోన్యంగా గడిచింది. తజక్ రిపబ్లిక్ డిప్యూటీ ప్రెసిడెంటు నిజారమో కూడా వెంటవున్నారు.

సోవియెట్ విప్లవానికి ముందు తజక్‌స్థాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగావుండేదని, తర్వాత ఈ అభివృద్ధి జరిగిందని అధ్యక్షుడు మన్ మోదుల్లా భాలోక్ శ్రీ కామరాజ్ కు తెలియజేశారు.

తజక్‌స్థాన్ కాశ్మీరుకు పదిమైళ్ల దూరంలో లోనేవుంది. మధ్యన ఆఫ్ఘన్ భూభాగంవుంది.

అడ్వొకేట్లు వర్తకం చేయరాదు

కేరళ హైకోర్టు తీర్పు

ఎర్నాకుళం, జూలై 23:— న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్న అడ్వొకేటు ఏవిధవర్తక వాణిజ్యాలలో పాల్గొనరాదని కేరళ హైకోర్టు డివిజన్‌బెంచి నిన్న తీర్పు ఇచ్చింది.

కోజికోడ్ అడ్వకేట్ శ్రీ సీతారామనిసన్ అప్పీలుపై హైకోర్టు జడ్జి ఒకరు లోగడ ఇచ్చిన తీర్పుపై ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై డివిజన్‌బెంచి పైతీర్పు ఇచ్చింది.

వర్తకం అనే పదం వాణిజ్యాన్ని సూచిస్తుందని వృత్తి, అనేపదం న్యాయ, వైద్య వృత్తులకు వర్తిస్తుందని అయితే అది ఇతర వృత్తులకు కూడా వర్తిస్తుందని డివిజన్ బెంచి తమ తీర్పులో పేర్కొన్నది.

ప్రధాన న్యాయమూర్తి శ్రీ యం. ఎస్. మీనన్ న్యాయమూర్తి పి. గోవిందన్ నాయర్‌లు రాజ్యాంగంలో 19 వ ఆర్టికల్‌ను బట్టి ఎవరైనా ఎట్టి వృత్తినైనా అవలంబించవచ్చునని అయితే ఇండియా బార్‌కౌన్సిల్ రూపొందించిన 1961 వ సంవత్సరం అడ్వకేట్ల చట్టాన్నిబట్టి అడ్వకేట్ ఆయినవ్యక్తి స్వయంగా మరొక వర్తకంలో పాల్గొనరాదని వుందని అన్నారు.

దీన్నిబట్టి చూస్తే అడ్వకేట్ వృత్తి, ఇతరుల వృత్తులకంటె భిన్నమైందని తేలుతుందనివారు అన్నారు.

అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరిక

హాంగ్‌కాంగ్, జూలై 24:— అమెరికా సైనిక కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా చైనా అమెరికాకు 405 వ సారిగా తీవ్రంగా హెచ్చరించిందని నవచైనా వార్తాసంస్థ తెలిపింది.

అమెరికా యుద్ధనౌక ఒకటి ఫూకియన్ రాష్ట్రంలో చైనా జలాలను ఉల్లంఘించినదని, సైనిక విమానం ఒకటి క్వాంటంగ్ రాష్ట్రంలో గగనపరిధిని అతిక్రమించినదని చైనా విదేశాంగశాఖ అన్నది.

అధికధరలకు సిమెంట్ విక్రయించేవారిపై చర్యలు

మంత్రికి పారిశ్రామికవేత్తల హామీ

న్యూఢిల్లీ, జూలై 22:— సిమెంట్‌ను అధిక ధరలకు విక్రయించే డీలర్స్ స్టాకిస్ట్‌లపై తీవ్ర చర్యలు తీసుకోబడగలవని కేంద్రమంత్రి శ్రీ డి. సంజీవయ్యకు సిమెంట్ పరిశ్రమ తరపున హామీ యివ్వబడింది. వినియోగదారులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రతిరాష్ట్రంలో ఒక అధికారిని నియమించగలమని వారు తెలిపారు.

సిమెంట్ పంపిణీపై కంట్రోలు తీసివేసిన అనంతరం గత ఆరు నెలలో సిమెంట్‌పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలను చర్చించడానికి మంత్రిని పరిశ్రమ ప్రతినిధులు కలుసుకొన్నప్పుడు పైహామీ యివ్వబడింది.

మాజీ కేంద్రమంత్రి శ్రీ ఎస్. వి. రామస్వామి మృతి

మద్రాసు, జూలై 25:— పార్లమెంటు సభ్యుడు, కేంద్ర వాణిజ్యశాఖ మాజీ ఉపమంత్రి శ్రీ ఎస్. వి. రామస్వామి నేటి ఉదయం ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు.

శ్రీ రామస్వామి రక్తప్రపాటువ్యాధితో బాధపడుతున్నందువల్ల, అయిదురోజుల క్రితం ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత మూత్రకోశానికి సంబంధించిన వ్యాధికూడా సంభవించింది.

శ్రీ రామస్వామి మృతదేహాన్ని సేలంకు తీసుకువెళ్లారు.

రోదసిపై ఏదేశానికీ సార్వభౌమాధికారం కూడదు

రష్యా అమెరికాల ఒప్పందం

జెనీవా, జూలై 22:— సంద్రమండలం యింకాయితర గ్రహాలతోసహా మొత్తం రోదసిపై ఏదేశము సార్వభౌమాధికార హక్కును కోరడాన్ని నిషేధిస్తూ అమెరికా, రష్యాలు ఒక ఒప్పందానికి వచ్చినవి.

అంతరిక్ష పరిశోధనలను పర్యవేక్షించడానికి ఒప్పందాన్ని రూపొందిస్తున్న మిత్రరాజ్యసమితికి చెందిన ఉపసంఘంలోగల 28 దేశాలు అంగీకరించాయి. ఈ ఉపసంఘం తన ముసాయిదాను, అమెరికా, రష్యాలు సమర్పించిన నివేదికలనుబట్టి తయారుచేస్తున్నది.

అంతర్జాతీయ శాంతిభద్రతల దృష్ట్యా అంతర్జాతీయ న్యాయానికి అనుగుణంగా వివిధదేశాల రోదసీ పరిశోధనలను కట్టుదిట్టంచేసే ఒక షరతునుకూడా ఆ ఉపసంఘం ఆమోదించింది.

సూపర్ బజార్ల స్థాపనలో సహాయం

కేంద్రానికి పెక్కురాష్ట్రాల అభ్యర్థన

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

న్యూఢిల్లీ, జూలై 24:— ఢిల్లీలో మాదిరిగా తమ ప్రాంతాలలోకూడా సూపర్ బజార్లను నెలకొల్పి, నిర్వహించడంలో సహాయం చేయవలసిందిగా కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరినవి. వివిధ శాఖల మంత్రులను కలుసుకునేవాడుపుడిలో చాలామంది ముఖ్యమంత్రులు ఢిల్లీలోని సూపర్ బజారును నిన్న చూడలేకపోయారు. పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి శ్రీ పి. సి. సేన్ మాత్రం ఎలాగో వీలు చేసుకుని చూసివెళ్ళారు.

రాష్ట్రాలకు ఈ సూపర్ బజార్ల స్థాపన విషయంలో సహాయపడడానికి కేంద్ర ఆహార వ్యవసాయ సమాజాభివృద్ధి సహకార మంత్రిత్వశాఖ చాలాఉత్సాహంగా ఉన్నదనితెలియవచ్చింది. తగిన భవనాలు దొరకకపోవడంవల్ల వివిధ రాష్ట్రాల ముఖ్యపట్టణాలలో వెంటనే సూపర్ బజార్లను స్థాపించడం సాధ్యంకాకపోవచ్చు. అయినా తరథిముఖంగా ఏదో కొంత పని ప్రారంభించక తప్పదు.

ఫైలేరియా నిరోధానికి 10 లక్షల వ్యయం

వచ్చేసంవత్సరం ప్రభుత్వం చేపట్టనున్నదని డైరెక్టరు వెల్లడి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 25:— వచ్చే సంవత్సరం రూ. 10 లక్షల ప్రారంభ ఖర్చుతో ప్రభుత్వం రాష్ట్రంలో ఫైలేరియా [బోద] నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆలోచిస్తున్నది.

ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టడానికి తలపెట్టబడింది. అయితే కేంద్రం మంజూరు చేయనందున చేపట్టడం జరగలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టరు డాక్టర్ గులాం అహమ్మద్ 'ఆంధ్రప్రభ' విలేఖరికి తెలిపారు.

ఫైలేరియా రాష్ట్రం అన్ని ప్రాంతాలలో వ్యాపించి అందరికీ ఆందోళన కలుగజేస్తున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలనుండి ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నందువలన ఈ వ్యాధి హైదరాబాద్‌కు వ్యాపించినదన్నారు. ఉద్యోగులకు శిక్షణ నివ్వడం, రోగాలను నిర్ణయించడంతో చర్యలు, తీసుకోవడం వారికి చికిత్స చేయడం ఇత్యాదివి ఈ కార్యక్రమంలో వుండగలవని డైరెక్టరు వివరించారు.

ప్రజారోగ్య శాఖ కృషివలన మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో నీటి కొరతవలన కలరా ఆందోళన కలుగజేస్తున్నదనీ, మశూచి కూడా తగ్గుతున్నదని ఆయన వెల్లడించారు.

గుడ్సు ప్రమాదం

15 పెట్టెలుపట్టాలుతప్పినవైనం

భూజ [గుజరాత్], జూలై 21:— పశ్చిమ రైల్వేలోని గాంధిధామం—పలన్‌పూర్ సెక్షన్‌తో అదీహార్ స్టేషన్ సమీపంలో గతరాత్రి ఒక గుడ్సుబండికి చెందిన 15 పెట్టెలు పట్టాలు తప్పాయి. తత్ఫలితంగా రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి.

అజ్మీర్‌నుండి రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి వెళ్ళారు.

రైల్వే రాకపోకలు రేపటినుండి తిరిగి ప్రారంభం కాగలవని తెలుస్తున్నది.

వెనుకబడిన తరగతులపై ఉత్తర్వు

ప్రభుత్వం జారీచేయాలని రాష్ట్రసమాఖ్య విజ్ఞప్తి

[ఆంధ్రప్రభ ప్రతినిధి]

హైదరాబాద్, జూలై 24:— వెనుకబడిన తరగతులను నిర్దిష్టంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఒక జి. ఓ.ను జారీచేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య సర్వసభ్య సమావేశం కోరింది. దీనితో ఎటువంటి అదుర్దా లేకుండ విద్యార్థులు, సర్టిఫికెట్ యిచ్చే అధికారులు, మంజూరు చేసే శాఖలు పనిచేయడానికి వీలవుతుంది.

వెనుకబడిన తరగతుల కొత్త జాబితాలో ప్రస్తుతం చేర్చబడకుండా ఉన్న ముస్లిం కాపుకులాన్ని, క్రైస్తవులుగా మారిన హరిజనులను చేర్చుకోవాలని సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. ముస్లిం కులంలోని కొన్ని వర్గాలను కూడా జాబితాలో చేర్చుకోవాలన్నారు.

వెనుకబడిన తరగతులకు ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా వర్గీకరించాలని కోరారు. ఉపకార వేతనాల రేట్లను, గ్రాంటులతోపాటు 'అప్‌గ్రేడ్' చేయాలని అభ్యర్థించారు.

సమాఖ్య ప్రారంభోత్సవం

నారాయణగూడ వి. ఎస్. టి. యు. సి. ఆడిటోరియంలో సమాఖ్యకు నేడు స్త్రీ సంక్షేమశాఖ మంత్రిణి శ్రీమతి టి. ఎస్. సదాలక్ష్మి ప్రారంభోత్సవం గావించారు. పది సంవత్సరాల అనంతరం యువకులలో తిరిగి సమాఖ్య పనిచేయడం ప్రారంభించినందుకు ఆమె హర్షం వెలిబుచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తాలూకాలలో గ్రామాలలో కూడా సమాఖ్య బ్రాంచీలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. శ్రీయుతులు వీరం సత్యనారాయణ [ఎం. ఎల్. సి.] జి. సంజీవరెడ్డి [ఎం. ఎల్. ఏ.] జి. కృపలానీ, గంగప్ప, సి. ఏ. ఏజమ్ అబిద్ అలీ, ఎం. లక్ష్మయ్యలు ప్రసంగించారు. సమాఖ్య కార్యదర్శి శ్రీ సి. ఐ. ఆంద్రూస్ నివేదికను సమర్పించగా అధ్యక్షుడు శ్రీ వి. ఎస్. శేఖర్ వందనా అర్పించారు.

గీత పనివారికి కనిష్ఠ వేతనాలు

ప్రభుత్వంచే విచారణసంఘం ఏర్పాటు

హైదరాబాద్, జూలై 22:— కల్లుగీత పనివారి వృత్తి పరిస్థితులను పరిశీలించి,కనిష్ఠ వేతనచట్టం క్రింద వారికి నిర్ణయించవలసిన వేతనపు రేట్ల విషయంలో ప్రభుత్వానికిసలహా యిచ్చు నిమిత్తం ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంవారుకల్లుగీత అమ్మకం, చేరవేత మున్నగువాటికిసంబంధించినఅన్ని విషయాలనూ సాకల్యంగా పరిశీలిస్తారు.

హైదరాబాద్ కల్లుగీతపనివారిసమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ జి. విఠల్‌రావు అధ్యక్షత క్రింద ఏర్పాటైన యీ సంఘంలోవరంగల్ పురపాలకసంఘాధ్యక్షుడు శ్రీ ఎ. బంప్పయ్య, శాసన సభ్యుల శ్రీ జి. మల్లికార్జునరావు, శ్రీటి. రాములు, శాసనమండలి సభ్యుడు శ్రీ ఐ. లింగయ్యగార్లు సభ్యులు.

యజమానులు, ఉద్యోగులు ప్రతినిధులతో కూడ వేరు వేరు సంఘాలు ఏర్పాటైనవి. నిజామాబాద్‌జిల్లా లేబర్ యిన్‌స్పెక్టర్ యీ సంఘానికి ఎక్సు-అఫీషియో కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ సంఘ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది. వారు తమ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికిసమర్పిస్తారు.

అమెరికన్ పైలట్లను విచారించే తలంపు ప్రస్తుతానికి లేదు

—హోచిమిన్ ప్రకటన

న్యూయార్కు, జూలై 25:— ఖయిదీలుగా పట్టుబడిన అమెరికన్ పైలెట్లను ప్రస్తుతం విచారించే ఉద్దేశం లేదని ఉత్తర వియత్నాం ప్రెసిడెంట్ హోచిమిన్ కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రానికి పంపిన ఒక కేబిల్‌లో తెలియజేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు నిన్న ఇక్కడ వెల్లడించారు.

అమెరికన్ పైలెట్లను విచారించే విషయంపై ఎటువంటి నిర్ణయం గైకొన్నదీ తెలియజేయవలసినదిగా కోరుతూ కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ పంపిన కేబిల్‌కు ప్రెసిడెంట్ హోచిమిన్ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు ఈ ప్రతినిధి వివరించారు.

"పైలెట్లను విచారించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు" అని హోచిమిన్ పంపిన కేబిల్‌లో పేర్కొనబడిందట. కేబిల్‌పై హోచిమిన్ సంతకం ఉన్నది.

అమెరికన్ల నేరాలపై సాక్ష్య సమాచారం

దర్యాప్తుసంఘం విదేశాలకు అందజేయగలదట

పెకింగ్, జూలై 25:— వియత్నాం యుద్ధంలో అమెరికన్‌లు సాగించిన నేరాలపై దర్యాప్తు జరిపే నిమిత్తం ఉత్తర వియత్నాం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ విదేశాల వారికి ప్రత్యక్ష ప్రమాణాలతో సాక్ష్య సమాచారాన్ని అందజేయగలదని చైనా వార్తాసంస్థ నిన్న ఇక్కడ వెల్లడించింది.

పలువురు మంత్రులతో ఏర్పాటు చేయబడిన ఈ కమిటీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు చైనా వార్తాసంస్థ వివరించింది.

అయితే, ఖయిదీలుగా పట్టుబడిన అమెరికన్ పైలెట్లను యుద్ధ నేరస్థులుగా విచారించే విషయానికి సంబంధించి ఈ కమిటీ తన ప్రకటనలో ఎటువంటి ప్రస్తావన చేయలేదు.

వియత్నాం యుద్ధంలో అమెరికన్‌లు చేసిన నేరాలను ఇటు వియత్నాం ప్రజలకు, ఆటు ప్రపంచ ప్రజలకు తెలియజేసే నిమిత్తం గ్రామ గ్రామానికి వెళ్లి దర్యాప్తు జరిపి, సమగ్రమైన సాక్ష్య సమాచారాన్ని సేకరిస్తామని ఈ కమిటీ తన ప్రకటనలో వివరించింది.

ఇది ఇలా ఉండగా అమెరికన్ బాంబర్ విమానాలు జూలై 11 వ తేదీన దక్షిణ వియత్నాంలో, జున్ హోహా రాష్ట్రంలోని ఒక పాఠశాల భవనంపై దాడి జరిపినట్లు, ఈ దాడిలో [illegible] మొత్తం 170 మంది వరకు ఉన్నట్లు ఉత్తర వియత్నాం-వార్తా సంస్థ వెల్లడించింది. చనిపోయిన వారిలో హెచ్చుమంది స్కూలు పిల్లలు.

జూలై 10 వ తేదీన క్వాంగ్ [illegible] రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో అమెరికన్ విమానాలు 46 మంది పౌరులను చంపివేసినట్లు, కూడా ఈ వార్తాసంస్థ వెల్లడించింది.

47 మంది వియత్‌కాంగ్ గెరిల్లాల వధ

సైగాన్, జూలై 25:— సైగాన్‌కు నైఋతి దిక్కుగా 150 మైళ్ల దూరంలో వరిపంటకు ప్రధాన కేంద్రమైన మెకాంగ్ నది డెల్టా ప్రాంతంనుంచి వియత్‌కాంగ్ మూకలను తరిమివేయడానికి దక్షిణ వియత్నాం ప్రభుత్వ దళాలు నిన్న సాగించిన ముట్టడిలో 28 మంది గెరిల్లాలను నిహతుల్ని చేశాయి.

ఇది ఇలా ఉండగా ఉత్తరాన కంబోడియా సరిహద్దుకు చేరువలో జరిగిన మరోక పోరాటంలో 19 మంది గెరిల్లాలు చంపివేయబడ్డారు.

ఈ రెండు పోరాటాలలోను ప్రభుత్వ దళాలకు సంభవించిన నష్టాలు బహు స్వల్పమైనవి మాత్రమే.

అమెరికన్ విమానం కూల్చివేత

సైగాన్, జూలై 25:— ఉత్తర వియత్నాం విమాన విధ్వంసక ఫిరంగి దళాలు నిన్న ఒక అమెరికన్ బాంబర్ విమానాన్ని కూల్చివేసినట్లు అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. విమానం పైలెట్ మాత్రం సురక్షితంగా తప్పించుకున్నాడు. దీనితో కలిసి ఈనెలలో మొత్తం 29 అమెరికన్ విమానాలకు నష్టం సంభవించినట్లు అమెరికన్ ప్రతినిధి వివరించారు.

హైదరాబాద్‌కు సముద్రపు చేపలు

సరఫరా చేయడానికి ప్రభుత్వ యోచన

హైదరాబాద్, జూలై 25:— కోస్తా పట్టణాలైన కాకినాడ, నరసాపురం, మచిలీపట్టణాలనుండి సముద్రపు చేపలను హైదరాబాద్ నగరానికి సరఫరా చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వపరిశీలనలో వున్నది.

నగరంలో చేపలకు మంచిగిరాకీ ఉంది. స్థానికంగా లభించే చేపలు వినియోగదార్లకు సరిపోవు. రోజుకి నగరంలో కనీసం అయిదు టన్నుల చేపలు అవసరం. మత్స్య పరిశ్రమ శాఖ నెలకొల్పిన దుకాణంలో రోజుకి ఒకటన్ను చేపలు మాత్రం లభిస్తున్నవని మత్స్య పరిశ్రమ శాఖ కొత్త డైరెక్టరు శ్రీ రామమోహనరావు నేడు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ దుకాణానికి రోజుకి దాదాపు ఎనుబది కిలోల చేపలుమాత్రం అందుతున్నవి. ఇప్పుడిప్పుడే చెరువులకు కొత్తనీరుచేరుతున్నందున జాలర్లు నాటితో చేపలు పట్టడానికి విరివిగా వెళ్ళడంలేదు. రెండు మూడునెలలలో పరిస్థితి మెరుగయే అవకాశం కలదు. కోస్తా పట్టణాలనుంచి నగరానికి చేపలు సరఫరా చేయడంకూడా డిసెంబరునెలలో ప్రారంభం కావచ్చు.

సరసమైన ధర

కోస్తా పట్టణాలనుంచి రోజుకి ఒక టన్ను చేపలను సరఫరాచేస్తే దుకాణానికి వచ్చేవినియోగదార్లకు సరిపోయినా, నగరవాసులకోరే పక్షంలో అయిదుటన్నుల వరకు సరఫరాచేసే అవకాశం కలదని వివరించారు.

కోస్తా పట్టణాలనుంచి పెద్దమొత్తంలో చేపలను హైదరాబాద్ నగరానికి దిగుమతి చేస్తే ఇక్కడ వాటిని సరసమైన ధరకు విక్రయించవచ్చు.

ఇంతక్రితం కోస్తా పట్టణాలనుంచి చేపలను సరఫరా చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే హెచ్చుధరకు వాటిని విక్రయించవలసి వచ్చినందున ఆ ప్రయత్నాన్ని విరమించవలసి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రాంతంనుంచి నగరానికి సముద్రపు చేపలను దిగుమతి చేయడం లేదు. అయితే అప్పుడప్పుడు బొంబాయినుంచి కొన్ని చేపలు దిగుమతిచేయడం జరుగుతున్నది.

షార్క్ లివర్ నూనె

కోస్తా ప్రాంతమంతటికే కాకినాడలో మాత్రం షార్క్‌లివర్‌ఆయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పబడినది. "క్రూడ్‌ఆయిల్" ఉత్పత్తి ఆ ఫ్యాక్టరీలో ప్రారంభమైనది. దాదాపు ఒక నెలలోపల ఈ ఫ్యాక్టరీకి క్రమంగా నీరు సరఫరా చేయబడుతుంది. అప్పటినుంచి "షార్క్‌లివర్‌ఆయిల్" ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగలదు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రెండు లక్షలరూపాయల మొత్తం ఖర్చు అయింది. రోజుకి మున్నదిఅయిదుగ్యాలన్ల పరిశుభ్రమైన నూనెను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తిచేయగలదని డైరెక్టరు వివరించారు.

దక్షిణాఫ్రికాలో భారతీయుల దురవస్థ

కేప్‌టౌన్, జూలై 25:— దక్షిణాఫ్రికాలో ఉన్న 6 లక్షలమంది భారతీయులు అత్యంత దుస్థితిలోనే ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ న్యాయశాఖమంత్రి శ్రీ హెచ్. సి. లారెన్స్ అభిప్రాయపడ్డారు. శ్రీ లారెన్స్ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటున్న ప్రోగ్రెస్సివ్ పార్టీ కార్యవర్గ సభ్యుడు.

భారతీయులకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేనేలేదని రంగుజాతులపై గల చట్టాలు, నిర్బంధాలు అన్నీ వారిపట్ల వర్తింపచేస్తున్నారని ఆయన తెలియచేశారు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరిస్తున్న జాతివివక్షణ విధానాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. మానవ జాతిలో ఇట్టి విచక్షణ విధానం వలన తీవ్ర ప్రమాదం వాటిల్లగలదని ఆయన హెచ్చరించారు. తెల్లవారు తమతోటి దక్షిణాఫ్రికనులనుండి వేర్పోతున్నకొలది తెల్లవారిలో ద్వేషం పెరిగిపోతున్నదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో చిత్రకళ ప్రదర్శన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:— అమెరికా సాంస్కృతిక కేంద్రంలో కుమారి ఫతీమా అహమ్మద్ రచించిన చిత్రాల ప్రదర్శన జూలై 23 న ప్రారంభమైనది.

నేషనల్ కార్బన్ కంపెనీ

యూనియన్ కార్బయిడ్ ఇండియా లిమిటెడ్ యొక్క డివిజన్

హైదరాబాద్ ఫ్యాక్టరీకి దిగువ ఉద్యోగములు కావలెను:

(ఎ) మెయింటెనెన్సు సూపర్వైజర్లు
L. M. E. లు. ఉత్పత్తి యంత్రసామగ్రి నెలకొల్పడం, నిర్వహించడంలో 3 నుంచి 5 సంవత్సరముల అనుభవం కలిగినవారు.

(బి) మెకానికల్ డ్రాఫ్ట్‌స్మన్
3 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగిన వారు.

(సి) మిల్‌రైట్ ఫిట్టర్లు
5, 6 సంవత్సరముల అనుభవం కలిగిన వారు.

సెలెక్టు కాబడిన అభ్యర్థులకు హైదరాబాదులో ప్రారంభ శిక్షణ యివ్వబడును. పై అర్హతలు కలిగిన వారు, ముఖ్యంగా తెలుగు తెలిసినవారు, వివరములు తెలియజేస్తూ దరఖాస్తులు పంపండి:

ది పర్సనల్ ఆఫీసర్,
నేషనల్ కార్బన్ కంపెనీ,
పో. బా. నం. 2274, మద్రాసు—1.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక చదవండి

హెన్‌రిస్
ఓమంకర్పూరం
★ అజీర్ణమునకు అమోఘమైనది
★ స్త్రీలకు ఆరోగ్యమునకు మేలైనది
తయారు చేసినవారు:
లిటిల్స్ ఓరియంటల్ బామ్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్,
మద్రాసు—2.

పెట్రోలు వాగన్లతో వున్న రైలుకు అగ్నిప్రమాదం: 20 వాగన్లను మంటల వ్యాప్తి

—తూర్పురైల్వేలో సంఘటన

పాట్నా, జూలై 25:— బరౌనీ సమీపానగల గర్‌హారానుంచి, పెట్రోల్ టాంకు వాగన్లతో కూడిన ఒక ప్రత్యేక రైలు కలకత్తాకు వెడుతుండగా, తూర్పు రైల్వేలో మధుపూర్—కర్మాతర్ స్టేషన్‌ల మధ్యనున్న మదన్ కట్టావద్ద నిన్న మధ్యాహ్నం ఒంటిగంటవేళ అగ్నిప్రమాదానికి గురి అయినట్లు ఇక్కడ రైల్వే అధికారవర్గాల వారు తెలియజేశారు.

మొదట ఒక పెట్రోల్ టాంకు వాగన్‌కు నిప్పు అంటుకున్నదనీ, తరవాత అది మరి ఇరవై టాంకు వాగన్లకు ప్రాకినదని అధికారవర్గాలవారు అన్నారు.

ఈ ప్రమాదంవలన రైలుమార్గానికి విపరీతంగా నష్టం వాటిల్లినది. మెయిన్ లైనుమీద కలకత్తా వెళ్ళవలసిన డవున్ రైళ్ళన్నిటినీ 'లూపు' లైనుమీదుగా మళ్ళించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు ఏమీ ఇంకా తెలియరాలేదు.

ఈ సంఘటన జరిగిన ప్రదేశం పాట్నాకు సుమారు 150 మైళ్ళ దూరంలో ఉన్నది.

పోప్‌పాల్ విజ్ఞప్తి

ఇటలీ, జూలై 25:— వియత్నాంలో శాంతిసాధనకై పోపుపాల్ నిన్న తిరిగి విజ్ఞప్తి చేశారు. గడచిన వారంరోజులలోను పోప్‌పాల్ ఈవిధంగా విజ్ఞప్తిచేయడం ఇది రెండవసారి.

[illegible], జూలై 25:— ఇథియోపియా, సోమాలి, తత్సంబంధమైన వ్యాధుల [illegible] సమస్యలను గురించి చర్చించే నిమిత్తం వివిధ దేశాలకు చెందిన 5 [illegible] సమావేశమైనారు.

సమితి జాతివిచక్షణ వ్యవహారాల ప్రత్యేక సంఘం

సమావేశం సెప్టెంబరుకు వాయిదా

మిత్రరాజ్యసమితి,న్యూయార్కు,జూలై 23 మిత్రరాజ్యసమితి, జాతి విచక్షణ వ్యవహారాల ప్రత్యేక సంఘం సమావేశం నిన్న తిరిగిసెప్టెంబరుకు వాయిదా పడింది.

నైరుతి ఆఫ్రికాపై ప్రపంచ న్యాయస్థానం దక్షిణాఫ్రికాకు అనుకూలంగాతీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ సమావేశం ఎట్టి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేకమైన సిఫార్సులు కూడా చేయలేదు.

ఏమైనప్పటికీ ప్రత్యేక సంఘం అధ్యక్షుడు శ్రీ అచ్చారెమియోన్ [ట్యునీషియా]మిత్రరాజ్య సమితికి ఒక సూచన చేశారు. నైరుతి ఆఫ్రికాసంబంధ దక్షిణాఫ్రికా అనుసరిస్తున్న విధానాన్ని నిరోధించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

[illegible]

క్లిక్ అన్నది: అయితే ఫోటోలుమాత్రం లేవు

హ్యూస్టన్, జూలై 25:— జెమిని-10 రోదసినౌకను విడి, మైకేల్ కాలిన్స్ అంతరిక్షంలో నడయాడిన సందర్భంగా తీసిన చిత్రాలు ఒక్కటికి కూడా రాలేదు. సాంకేతిక నిపుణులు ఫిల్ములను కడిగి చూచిన అనంతరం ఈవిషయం వెల్లడయింది.

16 యం. యం. కెమేరాతో నేను కాలిన్స్ ఫోటోలు తీశాను. చాలామంచి ఫోటోలు వస్తాయనుకున్నాను — అని గగన విహారి జాన్ యంగ్ అన్నారు.

800 అడుగుల మువీఫిలిమ్‌లో 360 ఫోటోలు తీయడం జరిగింది. కాని చారిత్రాత్మకమైన గగనవిహారానికి సంబంధించిన ఒక్క చిత్రం కూడా రాలేదు.

బొంబాయి, జూలై 22:— ఎయిర్ ఇండియా విమానాల నిర్వాహణకు సంబంధించిన ఇంజనీర్లు, తాముతలపెట్టిన సమ్మెను విరమించారు. [illegible] లేబర్ కమిషనర్‌కు, ఎయిర్ ఇండియా యాజమాన్యుల ప్రతినిధులకు, ఇంజనీర్ల ప్రతినిధులకు మధ్య [illegible] చర్చలు జరిగిన [illegible].

మీ ఎమర్జెన్సీ రిస్కు ఇన్సూరెన్సు పాలిసీ ఇప్పుడు అమలులో ఉన్నదా?

భారీ అపరాధములు నివారించుకొనడానికి

భీమా చేయండి:

జ్ఞాపకముంచుకొనండి:

సరుకుల విషయంలోను ఫ్యాక్టరీల విషయంలోను(వివరించిన ప్రకారం) ఇన్‌లాండ్ పెసెల్సు పొలంలోవున్న తేయాకుమొక్కలు, గనులు, డ్రెడ్జిలు, డాక్సు, రిగ్స్, (సూప్‌గాదరింగ్ స్టేషన్లు)కు సంబంధించిన ప్లాంటు, మెషినరీ, బిల్డింగ్సు, నూనెగనులు స్టోరేజి ట్యాంకు, ఏ ఖనిజపుగనులకు సంబంధించిన పంపింగు, రిఫైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంటు, మెషినరీ, పైపులైనులకు, ఎలెక్ట్రిక్, హైడ్రో ఎలెక్ట్రిక్, గాస్ సప్లయి సంస్థలు వగైరాలకు సంబంధించిన ఇన్‌స్టలేషన్స్, ట్రాన్సుమిషన్ సిస్టమ్సు మొదలైనవాటికి భీమా నిర్బంధమైనది.

వివరములకు. తోడ్పాటుకు:

మీ సమీపమునగల

ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లి.,

(ఇ. ఆర్. ఐ. స్కీమ్సుకు గవర్నమెంటు ఏజెంటు) ఆఫీసులో అడగండి.

ప్రీమియం రేట్లు:

మూడునెలలకు 1 జూలై/30 సెప్టెంబరు 1966 కు

(1) 30—6—66 తేదీన అమలులోవున్న పాలిసీలవిషయంలో	ప్రీమియంలేదు. 3 నెలల వరకు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ వర్తించును కనుక అప్లికేషన్ అవసరంలేదు.
(2) అదనపు లేదా కొత్త భీమా విషయంలో	ప్రతి రు 100—లకుగాని అందులో భాగమునకుగాని ఒక్కొక్క సందర్భములో గరిష్టపరిమితి రు 25—లకు లోబడి, 6 పైసలు (సరుకులకు) 10 పైసలు (ఫ్యాక్టరీకి)

ముఖ్యము

పాలిసీలు జారీచేయడానికి ప్రీమియం చెల్లించిన చలానుతో ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్‌నుంచి పొందు నిర్ణీత ఫారములలో మీరు దరఖాస్తు చేసిననే భీమారక్షణ లభించును.

అపరాధములు నివారించుకొనడానికి వెంటనే భీమా చేయండి

రేడియో

బుధవారం, జులై 27
శక 1888—శ్రావణ 5

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం. 6—00 వందేమాతరం—కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 డి. శేషగిరిరావు. వయొలిన్ మధ్యాహ్నం: 12—30కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళాసమాజం, 1—50 తె. వా. సాయంత్రం 5—30స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం; 5—50 పద్యపఠనం, 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 వ్యుత్తాంశం, 6—30 వ్యావసాయిక విషయాలు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 భారత దర్శనం, 7—35 చిత్రసీమ, 7—45 కాలచక్రం—జరుగుచున్న సంఘటనలు: ప్రసంగము, 8—00 నాటిక, 10—35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 11—45 గానసుధ. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ. సాయంత్రం 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 9—50 డి. శేషగిరి రావు: వయొలిన్, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ—357.1మీ.

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు. 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 7—00 తె. వా. మధ్యాహ్నం: 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 మహిళా సమాజము, 1—50 తె వా సాయంత్రం 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలితసంగీతం, పద్యపఠనం. 6—15 ప్రాంతీయవార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంటసీమలు, 7—00 తె. వా, 7—15 దీక్ష, 7—25 ముఖ్యప్రకటనలు, 7—30 ఆధునిక చిత్రలేఖనము, 7—45 లలితసంగీతము, 8—00 ధర్మదీక్ష—నాటిక, 8—30 చిత్రతరంగిణి—ఫిల్మ్ సంగీతం, 9—45 అమృతవర్షిణి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 ఎస్. రాజాంబాల్, 7—30 సంగీతామృతం, 8—15 ఎస్. ఎల్. వసంతకుమారి, 9—30 కాంచీపురం [illegible] భక్తిగీతాలు, 10—00 ఎస్. రాజాంబాల్ మధ్యాహ్నం: 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రం: 5—30 కుంభకోణం పి కృష్ణస్వామి—వయొలిన్, 7—00 గీతమంజరి, 9—45 తిరువళి పుళళై సోదరులు: నాదస్వరం, 11—00 శ్రీ వాంజియం రామచంద్ర అయ్యర్, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం: 6—00 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా, 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నం: 1—50 తె. వా. సాయంత్రము: 6—40 కుంభకోణం పి. కృష్ణస్వామి: వయొలిన్, 7—00 తె.వా., 8—00 ధర్మదీక్ష—నాటిక, 9—45 మద్రాస్ ఏ వలె, 10—35 ప్రసార సమాప్తి.

డ్రైవర్ల విజ్ఞప్తి

గుంటూరు, జులై 25 — 10 నుండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్ల సర్వీసులను 'రెగ్యులర్' చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం 19 వ తేదీన ఇక్కడ సమావేశమై ప్రభుత్వాన్ని కోరింది. వారి 'రిస్క్' అలవెన్సు కోర్కెను పరిశీలించవలసినదిగా ఆరోగ్యశాఖ డైరెక్టరు కోరబడ్డారు. [మ. వి]

వీడ్కోలు

పాలకొల్లు, జులై 25 —పాలకొల్లులోని ఆంధ్రాబ్యాంక్ ఏజెంటు శ్రీ వడ్డాది వెంకటరావు, అనకాపల్లికి బదిలీ అయిన సందర్భంలో వారి స్థానే శ్రీ కె. రామచంద్రమూర్తి ఏజంటుగా ఇక్కడకు వచ్చినసందర్భంలో వారిరువురి గౌరవార్థం స్థానిక రైస్‌మిల్లర్సు అసోసియేషన్ శ్రీ ఆద్దేపల్లి వారిస్వగృహంలో విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంలో వీడ్కోలు సభకు శ్రీ ఆద్దేపల్లి సత్యనారాయణమూర్తి [ఎం. ఎల్. ఏ] అధ్యక్షత వహించారు. శ్రీయుతులు భూపతిరాజు రామచంద్రరాజు, కె.ఆర్. గోపాలకృష్ణమూర్తి, పి.కనక భూషణం ప్రభృతులు శ్రీ వెంకటరావు గుణగణాలను, వారు బ్యాంకులో కాతాదారులకందించిన సహకారానికి, బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడినందుకు అభినందించారు. వారికి ఉచిత కానుకలు ఇచ్చారు. శ్రీ ఆద్దేపల్లి సత్యనారాయణచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. [మ. వి.]

• • •

పాలకొల్లు, జులై 25:— స్థానిక స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ శ్రీ ఎస్. ఆర్. జాకీర్ ఖాన్ ఉద్యోగరీత్యా వెళ్లుచున్నసందర్భంలో వారి గౌరవార్థం స్థానిక స్పోర్ట్స్ కంపెనీ వీడ్కోలు ఏర్పాటుచేశారు. సభకు వాణిజ్య సంఘ అధ్యక్షులు శ్రీ కొండూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీ మామిడి మల్లికార్జునరావు స్వాగతవచనం సమర్పించారు. స్పోర్ట్స్ కంపెనీ అసిస్టెంటు మేనేజరు శ్రీ యస్. ఆర్. రంగనాథన్, శ్రీయుతులు నందివలస సుబ్రహ్మణ్యం, రేపాకనాగేశ్వరరావులు శ్రీ జాకిర్ ఖాన్ సేవలను ప్రశంసించారు.

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయిసంఘ సమావేశం

మచిలీపట్నం, జూలై 25:— కృష్ణాజిల్లాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు నెం. 1 నుండి 6వరకు జూలై 18, 19, 20 తేదీలలో కమిటీగదిలో జరిగాయి. మొదటి మూటికి కలెక్టర్ శ్రీ జైకర్ పి. జానెస్టన్ అధ్యక్షత వహించగా, మిగతా మూటికీ శ్రీ సి. కోటేశ్వరరావు. [పరిషదధ్యక్షులు] అధ్యక్షత వహించారు.

స్థాయీ సంఘ నిర్ణయంలో కొన్ని ముఖ్యమైనవి. ఈ క్రింద పొందుపరచబడ్డాయి. పశ్చిమ ఆసిస్టెంటు యింజనీరు సూచన మేరకు విజయవాడ యిండస్ట్రియల్ ఎస్టేటులో స్ట్రక్చరల్ ఫాబ్రికేషన్ యూనిట్, పంపుసెట్లు - యూనిట్లు, గృహనిర్మాణ పరికరాల యూనిట్ స్థాపనకు ఆమోదించారు.

కైకలూరు తాలూకాలో కోతపరేటివు ఫార్మింగుకు, పైలట్ ప్రాజెక్టు అమలు జరుగులుందని గుడివాడ డిప్యూటీ రిజిస్ట్రారు వివరించారు. ఆ తాలూకాలో రు.80,390 వసూలైన మూలధనంతో 1157 మంది సభ్యులుగల 18 కంకిపు ఫార్మింగు సొసైటీలు, 2 జాయింట్ ఫార్మింగు సొసైటీలు గలవని, వీటి ఆధీనంలోని 3758 ఎకరాలలో 2305 ఎకరాలు సాగులోకి తీసుకురాబడినవని వివరించారు.

వివిధసమితులలోగల 10 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, హైస్కూళ్ళుగా స్థాపించిన కారణంగా జిల్లాపరిషత్ ఆజమాయిషీ క్రిందికి ఇటీవల జరిగిన గృహదహనాలలో నష్టపడిన కంచికచర్ల స్కూలు షెడ్డుకు ప్రత్యామ్నాయంగా రు. 26,000— పక్కా షెడ్డు నిర్మాణానికి మంజూరు జరిగింది.

సాంఘిక సంక్షేమపథంలో కంకిపాడులో గల దుస్తుల తయారీ కేంద్రానికి రు. 16,900 అందచేశారు. ప్రీమెట్రిక్ విద్యార్థులకు నాన్ రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్పులకుగాను రు. 1,29,500 మంజూరు చేస్తూ, యీ మొత్తం వినియోగానికి పరిషత్ చైర్మన్‌కు అధికారమిచ్చారు. వివిధ హాస్టల్సుకు రు. 11,05,792 బోర్డింగు గ్రాంటులు 680 బోర్డర్లతోపున్న 7 గవర్నమెంటు హాస్టల్సుకు రు. 1,99,695లు ప్యాస్ చేశారు. మానికొండవద్దను మరి 3 రోడ్లు పనులకు రు. 1,27,00ను, జిల్లా పరిషత్ రోడ్ల నిర్వహణకు మరమ్మతులకు రు8,50,000ను, పరిషత్ ఆవరణలోని రోడ్లు, భవనాల రిపేరుకు రు.15,000ను మంజూరుచేశారు. [మ. వి.]

కమ్యూనిటీ రేడియోల ఏర్పాటు

ఖమ్మం, జూలై 25:— ఖమ్మం జిల్లా కమ్యూనిటీ రేడియోలు మొత్తం 388 గ్రామపంచాయితీలలో నెలకొల్పుట దాదాపు పూర్తయినదని, మొత్తం జిల్లాలో 543 రేడియోలు పనిచేస్తున్నవని, కమ్యూనిటీ రేడియో యింజనీర్ శ్రీ సుబ్రహ్మణ్యం యిటీవల పత్రికా ప్రకటన చేశారు.

బూర్గంపాడు పంచాయతీ సర్వసభ్య సమావేశం

బూర్గంపాడ్ పంచాయతీ సర్వసభ్య సమావేశం సమితి అధ్యక్షుడైన శ్రీ తోటకూర వెంకటప్పయ్య అధ్యక్షతన సమావేశమై, సమితిలో జరుగుతున్న అభివృద్ధిపనులను సింహావలోకనముచేసి, యింతవరకు వివిధ కార్యక్రమాలక్రింద రెండులక్షల రూపాయలు ఖర్చైనట్లు తెలిపారు. కరువు ప్రాంతపు గ్రామాలలో దాదాపు 72 పౌనరఫరా కేంద్రములలో దాదాపు 10వేల మంది ప్రజలకు పాలపొడిపాల పంపిణీయగుతున్నట్లు తెల్పారు.

నూటికి నూరుపాళ్లు పన్నుల వసూలు

ఖమ్మం జిల్లా, మధిర పంచాయతీసమితిలోని ఇనగాల, మీనవోలు, నారాయణపురం, బూర్గంపాడు పంచాయతీసమితిలో పినపాక, వింధ్యవరం గ్రామాలలో పన్నులు నూటికి నూరుపాళ్ళు వసూలైనట్లుకూడా తెలియ వచ్చినది.

ధాన్యంమిల్లుల నిర్మాణం

మధిర సహకారసంఘం ఆధ్వర్యాన మధిర, వైరాలో సహకార మార్కెటింగ్ సొసైటీ పర్యవేక్షణక్రింద రెండు ధాన్యపు మిల్లులుమూడులక్షలరూపాయల వ్యయంతో నిర్మాణము పూర్తికావచ్చుచున్నట్లు కార్యదర్శి శ్రీ అవధానుల వీరాంజనేయశాస్త్రి నివేదిక వల్ల తెలుస్తున్నది. [మ.వి]

రాజమండ్రిలో బాబా దర్బార్ భక్తసమాజం ఏర్పాటు

రాజమండ్రి, జూలై 25:— రాజమండ్రిలోని నెహ్రూనగర్‌లోగల బాబా దర్బార్ భక్తులు శ్రీ తుమ్మల నాగభూషణం అధ్యక్షతన యిటీవల సమావేశమై ఈ క్రింది వారితో బాబాదర్బార్ భక్త సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ తుమ్మల నాగభూషణం: అధ్యక్షుడు, శ్రీ ఎం. డి. యార్లాన్‌సాహెబ్, శ్రీ తడియాల వెంకటేశ్వరరావు: ఉపాధ్యక్షులు, శ్రీ షేక్ బాషామొహిద్దీన్— ప్రధాన కార్యదర్శి, శ్రీ కాలెపుమల్లికార్జునరావు—, కోశాధికారి, శ్రీయుతులు కోలంగంటి సత్తిరాజు కొలిపు అజర్షం, తాటిపాక తిరుపతయ్య, డాక్టర్ ఏడిద బంగారయ్య కార్యనిర్వాహకవర్గ సభ్యులు. [మ.వి]

విజయవాడలో ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు

విజయవాడ, జూలై 25:— ఆంధ్ర సారస్వత పరిషత్ [హైదరాబాద్] వారి "ప్రవేశ" "ప్రాథమిక" "విశారద" తెలుగు పరీక్షలు వచ్చే నవంబరులో జరుగుతాయి. విజయవాడ కేంద్రమునకు హాజరుకాగోరు అభ్యర్థులు ఆగస్టు 20 తేదీలోగా తమ అభ్యర్థి పత్రాలు ఉచితంగా ఈ క్రింది చిరునామాకువ్రాసి పొందవచ్చును. శ్రీ వి. శ్యామసుందరదేవ్, హిందీనికేతన్, పున్నమ్మతోట, విజయవాడ—2.

ఇటీవల మద్రాసులో అఖిలభారత రజక జనసంఘాధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైన వేమవరపు వెంకటేశ్వర్లును ఊరేగిస్తున్న దృశ్యం

రజకులను షెడ్యూల్డ్ జాతుల జాబితాలో చేర్పించాలి

—అఖిలభారత మహాసభ విజ్ఞప్తి

మద్రాసు, జూలై 24:— సాంఘికంగాను, ఆర్థికంగాను, ఆచారాల్లోనూ దేశం మొత్తంలో ఒకేవిధంగా ఉండి, అట్టడుగున పడివున్న రజకులకు ప్రత్యేక సౌకర్యాలు వసతులు కలుగజేయుటకు, షెడ్యూల్డు జాతుల జాబితాలో చేర్పించుటకు తప్పక కృషిచేయ గలవని మూడురోజులపాటు ఇటీవల యిచ్చట ఏర్పాటైన అఖిలభారత రజకజన మహాసభలను ప్రారంభిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ హామీ ఇచ్చారు. అనేక రాష్ట్రాలనుండి పలువురు ప్రతినిధులు సంఘాధ్యక్షుడు శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్యవర్గం సమావేశమై, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన తీర్మానాలను చర్చించి, ప్రతినిధుల సభకు ప్రతిపాదించే తీర్మానాలను సిద్ధంచేసింది. రెండవ రోజున మద్రాసు హోంశాఖ మంత్రి గౌ. శ్రీ సి. కక్కన్ భారతీయ జండా ఆవిష్కరించారు. శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధులసభ సమావేశమై, దేశంమొత్తం రజకులను ఎదుర్కొంటున్న వృత్తి సమస్యలు, గృహలేమి, సహకారసంఘాలు యేర్పాటు చేయుట మున్నగు తీర్మానాలు చర్చించబడ్డాయి. శ్రీయుతులు వి. వై. వరీట్, ఎం. ఎతిరాజులు, ఆర్. చినస్వామి, దేవరపల్లి సుబ్బారావు, ఎస్. కె. దొడ్డే, ఎం. ఎల్. కనుమతిరయా, జె. ఎల్. జగతాప్ దురిలాల్ ప్రభృతులు చర్చలలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలుజరిగాయి. శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లు, శ్రీ ఎం. ఎతిరాజులు [ఎం. ఎల్. సి.] అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకొనబడ్డారు.

మూడవరోజున జరిగిన బహిరంగసభకు శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. శ్రీ కామరాజు సభకు ప్రారంభోత్సవం చేశారు. పాండుచేరి ముఖ్యమంత్రి శ్రీ ఆర్. వెంకటసుబ్బారెడ్డియార్ ప్రసంగించారు. అంతకుముందు ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ ఎం. ఎతిరాజులు [ఎం. ఎల్. సి.] నాయకులకు స్వాగతం చెప్పి, సన్మాన పత్రాలు సమర్పించారు. ఆహ్వాన సంఘం తరఫున కామరాజ్‌కు ఆయన జన్మదిన కానుకగా నూతన వస్త్రాలు, బంగారం తొడిగిన కామరాజు విగ్రహాన్ని బహూకరించారు. ఆహ్వాన సంఘ కార్యదర్శి శ్రీ ఎం. గోవిందస్వామి వందన సమర్పణ చేశారు.

రజకులను షెడ్యూల్డు జాతుల జాబితాలో చేర్పించాలని, గృహవసతి సౌకర్యం కల్పించాలని, సహకార సంఘాలు యేర్పాటు చేసి ప్రతి రాష్ట్రస్థాయిలో రజకులకు కేంద్ర సహకార సంఘాన్ని స్థాపించి అవసర నిధులు సమకూర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అర్థిస్తూ, ఇందుకు తోడ్పడవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షులను కోరుతూ తీర్మానాలను ఆమోదించడం జరిగింది.

వాల్తేర్ మార్షలింగ్ యార్డ్ సందర్శన

రాజమండ్రి పత్రికా విలేఖరులచే

రాజమండ్రి, జులై 25:— దక్షిణరైల్వే [విజయవాడ డివిజన్] ఆధ్వర్యాన రాజమండ్రి పత్రికావిలేఖరులబృందం యిటీవల వాల్తేరులోని ఆగ్నేయరైల్వేకు చెందిన మార్షలింగ్ యార్డ్స్‌ను సందర్శించింది. ఈ బృందం వెంట అసిస్టెంట్ కమర్షియల్ సూపరింటెండెంట్ శ్రీ టి.డి. ఓబులప్పకూడావున్నారు. వాల్తేరులోవున్న మార్షలింగ్‌యార్డ్స్‌కు చెందిన రైల్వే డిస్ట్రిక్ ఇంజనీర్లు శ్రీ ఎం. ఎల్. గులాటి, శ్రీ ఎస్. అంజనేయులు విలేఖరుల బృందాన్ని సంపాదించుకువెళ్లి, అక్కడనుండి ట్రాలీలమీద, నిర్మాణంలోవున్న మార్షలింగ్ యార్డ్స్‌కు తీసుకువెళ్లారు. యార్డ్స్ నిర్మాణం పూర్తి అయిన తరువాత గూడ్సు ట్రాఫిక్ ఎలా నిర్వహించబడదీ విలేఖరులకు తెలియ జేయబడింది.

మార్షలింగ్‌యార్డ్స్, డీసెల్ లోకో షెడ్లు రు. 10 కోట్లతో నిర్మించబడుతున్నాయని ఇంజనీర్లు తెలియజేశారు. మార్షలింగ్‌యార్డ్ నుండి ఈ పత్రికావిలేఖరులబృందం వాల్తేరులోని డీసిల్ లోకోషెడ్‌కువచ్చారు. అక్కడ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ ఎస్. ఎస్. బాటియక్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ ఎ. నాగరాజన్ ప్రభృతులు లోకోషెడ్‌లో డీసెల్ ఇంజన్లకు జరిగే చిన్న చిన్న మరమ్మతులను గురించి పత్రికావిలేఖరులకు వివరంగా తెలియచెప్పారు. [మ. వి]

హోటల్లో చోరీ

నంద్యాల, జులై 25:— ఇటీవల స్థానిక బస్‌స్టాండుకు ఎదురుగా ఉన్న ఒక కాఫీ హోటల్‌లో దొంగలుపడి, హోటలు సామగ్రి కొంతవరకు ఎత్తుకొనిపోయినట్లు తెలుస్తున్నది.

లైసెన్సులు లేకుండా వ్యాపారంచేస్తున్నందుకు జరిమానాలు

హైదరాబాద్ సంచార న్యాయస్థానం విధింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:— పురానపూల్, తదితర ప్రాంతాలలో లైసెన్సులు లేకుండా వ్యాపారంచేస్తున్నందుకు—హోటళ్ళు అపరిశుభ్రంగా ఉన్నందుకు— మునిసిపల్ కార్పొరేషన్ సంచార న్యాయస్థానం జూలై 23 వ తేదీన 34 మందికి జరిమానాలు విధించింది.

వీరికి రు 20 ల నుంచి, రు 80 లవరకు జరిమానాలు విధించబడినవి. తద్వారా కోర్టు రు 426 లు మొత్తాన్ని వసూలుచేసింది.

రిక్షాచోరీ నేరంపై ఒకని అరెస్టు

నంద్యాల, జూలై 25:— ఇటీవల యిక్కడికి సమీపంలోవున్న మూలపల్లిలో ఒక రిక్షా డ్రయివర్, తన ఇంటిదగ్గర రిక్షాను పెట్టి, ఇంటిలో ఉండగా, ఆ రిక్షాను మరి ఒక వ్యక్తి, దొంగిలించి తీసుకొని వెడుతుండగా దారిలో రైతుపాగర అనుగ్రామంవద్ద గిద్దలూరునుంచి పశుగ్రాసంకోరకు వచ్చి, వర్షం పడుతుంటే బండి ఆసామి రోడ్డుమీద తన బండివదలి, ఎద్దులను చక్రాలకు కట్టి, సమీపంలోని కొట్టంలో తలదాచుకున్నాడు. ఇదే సమయంలో రిక్షాదొంగ, రిక్షాతో అదేదారిన పోతూ, ఈ బండిచూసి, వెంటనే, ఆ బండికి ఎద్దులు కట్టి, రిక్షానుత్రాడుతో, ఆ ఎద్దుల బండికి వెనుకకట్టి, బండి తోలుకుంటూ పోయాడు. కొద్దిసేపటికి బండిఆసామి లేచి బండిచూస్తే లేదు. వెంటనే, అతను తన బండిచక్రాలు పోయినదారిచూసి, ఆ దారి వెంబడి ఉరుకుతూ వెళ్లాడు. రిక్షాదొంగ అప్పటికే దాదాపు మూడుమైళ్ళపైగా పోయాడు. బండిఆసామి రిక్షా దొంగిలించిన వ్యక్తినిచూసి, అతనితో కొంతపోరాటంజరిపి తన రెండుఎద్దులబండిని, రిక్షాను, దొంగను స్థానిక తాలూకా పోలీసుస్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యం. సత్యనారాయణ ఎదుట హాజరుపరచాడు. శ్రీ యం. సత్యనారాయణ, దొంగను అరెస్టుచేసి, కేసువిచారణ సాగిస్తున్నారు.

శాయంపేటలో పాఠశాల భవనం

వరంగల్, జులై 25:— పరకాల తాలూకాలోని శాయంపేటలో రు. 28,000 ల వ్యయంతో నిర్మింపబడిన పాఠశాలభవనానికి జిల్లాపరిషత్‌చైర్మన్ శ్రీ పి. ధర్మారెడ్డి యిటీవల ప్రారంభోత్సవంచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పరకాలసమితి అధ్యక్షుడు శ్రీ వీరగోపాలరావు అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీ శేషగిరిరావు వందన సమర్పణ చేశారు. [మ. వి]

శ్రీ బెల్లంకొండ వెంకటయ్య నాయుడు మృతి

నంద్యాల, జూలై 25 :— గిద్దలూరు గ్రామ సమీపంలోని తురిమెళ్ల గ్రామస్థులు శ్రీ బెల్లంకొండ వెంకటయ్య నాయుడు జూలై 19 వ తేదీన మృతి చెందారు.

వీరు తురుమెళ్ల గ్రామంలో హైస్కూలు స్థాపనకు కృషిచేశారు. హాస్టల్ నిర్మించి, విద్యార్థులకు ఉచిత విద్య, భోజన సౌకర్యాలు కల్పించారు. దాదాపు 22 సంవత్సరాలు గ్రామరెడ్డిగా వ్యవహరించారు. తాలూకా బోర్డు సభ్యులుగా కూడా వున్నారు.

శ్రీ వెంకటయ్య నాయుడుకు ముగ్గురు కుమార్తెలు, పదకొండుమంది మనుమలు, 5 గురు మునుమరాండ్రు వున్నారు. (మ.వి.)

పిఠాపురం మునిసిపాలిటీలో నిర్బంధప్రాథమిక విద్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25 :— నెల్లూరు జిల్లా పుంగనూరు పంచాయతీ సమితిలోను, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీలోను 6—11 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు జూలై 23 వ తేదీ గెజెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

భద్రాచలంలోని శివాలయాన్ని పునరుద్ధరించాలి

కమిషనర్‌కు విజ్ఞప్తి

భద్రాచలం, జూలై 25:— "ప్రముఖ యాత్రాస్థలమైన భద్రాచలంలో గల శివాలయం చాలా జీర్ణస్థితిలోవున్నదని వెంటనే దానిని పునరుద్ధరించాలని, లేకపోయినయెడల గ్రామానికే అరిష్టదాయక మని" యిటీవల పశ్చిమ గోదావరి వాస్తవ్యులు శ్రీ కొండతాళ్వార రావు, రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ శ్రీ జి. నారాయణచెట్టికి విన్నవించారు.

భద్రాచలంలోవున్న శివాలయం, శ్రీ ఆ గ్రామానికి ఒక దివ్యజ్యోతివంటిదని ఆ జ్యోతిని సక్రమంగాచూడనిదే, ఆ గ్రామానికే మంచిదిగాదని శ్రీ శృంగేరి పీఠాధిపతులు ఇటీవల యిక్కడకు విచ్చేసినప్పుడు ఒక సందర్భంలో చెప్పినారు. ఈ విషయం సర్వులకు విదితమే. జీర్ణస్థితిలోవున్నది. దానికి ధ్వజస్తంభంలేదు. ముఖమంటపం, కళ్యాణమంటపం వెంటనే మరమ్మతు చేయించాలని కమిషనర్‌కుతన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

శ్రీ రాజాగారు ధ్వజస్తంభం ప్రతిష్ఠకు ప్రాముఖ్యత తెలుపుతూ ఎగ్జిక్యూటివ్ ఆధికారికి యిచ్చారు. (మ.వి)

అశ్వారావుపేట సమితి ప్రగతి

భద్రాచలం, జూలై 25:— గత సంవత్సరం అశ్వారావుపేట సమితిలో రు. 8 లక్షల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అందులో గ్రామీణ రహదారులకై రు. 2. 14 లక్షలు మంచినీటిబావుల క్రింద రు. 1.11 లక్షలు, సేద్యపునీరుల క్రింద రు. 2. 40 లక్షలు ఖర్చుచేశారు. (మ.వి)

చోరీనేరానికి ఏడాది కఠినఖైదు

తాడేపల్లిగూడెం, జూలై 25:— తాడేపల్లిగూడెం సర్కిల్‌కు సంబంధించిన మొత్తం ఎనిమిది దొంగతనాలసందర్భంగా తీర్పుచెబుతూ కె. ఏసోబు అనునతనిని ముద్దాయిగా నిర్ణయించి, అతనికి మున్సిఫ్ మేజిస్ట్రేట్ శ్రీ ఇ. ఎల్. భగీరథరావు జూలై 21 వ తేదీన ఒక ఏడాది కఠిన ఖైదు శిక్షను విధించారు.

పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ ఎ. రామచంద్రుడు ముద్దాయిని జూలై 9 వ తేదీన అరెస్టుచేసి అతనివద్దనుండి 37 కాసుల బంగారు నగలను రూ. 5,000 ల విలువగల పాత్రసామానులను వస్త్రాలను స్వాధీన పరుచుకొన్నారు. (మ. వి.)

కర్నూలుజిల్లా వెనుకబడిన తరగతుల సంఘ కార్యవర్గం

ఎర్రవల్లి, జూలై 25:— కర్నూలుజిల్లా వెనుకబడిన తరగతుల కన్వీనర్ శ్రీ యస్. జయరాజు (యం. ఎల్. ఏ) అధ్యక్షతన కర్నూలుజిల్లా వెనుకబడిన తరగతులసంఘం సమావేశమై ఈ క్రింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు:

అధ్యక్షుడు: శ్రీ యస్. జయరాజు (యం. ఎల్. ఏ), ఉపాధ్యక్షుడు: శ్రీ బి. శివయ్యం, శ్రీ సి. హుసేన్‌సాహెబ్, ప్రధాన కార్యదర్శి: శ్రీ కె. రామకృష్ణగౌడ్ కార్యదర్శులు శ్రీ బొల్లెద్దులసరసింహులు, శ్రీ వీరప్పరెడ్డి, కార్యవర్గ సభ్యులు: శ్రీయుతులు సుబ్బయ్య నాయుడు, సుధాకర్, ఎ. ఎస్. వి. శేషయ్య, గఫూర్‌ఖాన్‌సాహెబ్, క్రిష్ణప్ప, శ్రీమతులు: వసుంధరాదేవి, లింగమ్మ, శేషమ్మ. [మ. వి]

వేటపాలెంలో 12 ఇళ్ళు దగ్ధం

వేటపాలెం, జూలై 25:— వేటపాలెంలో జూలై 19న జరిగిన అగ్నిప్రమాదంలో 12 ఇళ్ళుదగ్ధమైనాయి. ఈ ప్రమాదంవల్ల 20 కుటుంబాలవారికి నష్టం వాటిల్లింది.

కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘం: ఎన్నికలకు సన్నాహం

మచిలీపట్నం, జూలై 25:— స్థానిక 'పట్టాభిభవన్' కాంగ్రెసు కార్యాలయంలో యిటీవల కృష్ణాజిల్లాకాంగ్రెసు సర్వసభ్యసమావేశము జరిగింది. శ్రీ బండి తిరుపతయ్య [అధ్యక్షుడు] ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాగలఎన్నికలకై సిద్ధమౌకావలసిన ఆవశ్యకతను గూర్చి సమీక్షించారు. సంస్థలో పేరుకొన్న అలసత్వాన్నిగూర్చి, అధికారవర్గాలు, సంస్థ కార్యకర్తలపై చూపుతున్న నిర్లక్ష్యాన్నిగూర్చి శ్రీ విప్పర్తి వెంకటస్వామి ప్రభృతులు విమర్శించారు.

ఈ ఎన్నికలకు ఉపయోగపడేటట్లు, ప్రతితాలూకా కార్యక్రమాలకై ముందుగా దళాలను, నాటక సమాజాలకు శిక్షణనిచ్చి తయారుచేసే కార్యక్రమం బందరు కాంగ్రెస్ భవనంలో నిర్వహించేందుకు అధ్యక్షునకు అధికారమిచ్చారు. జిల్లా కాంగ్రెసుకునిధులేమీలేవని అధ్యక్షులు తెలిపారు.

ఈ సమావేశానికి హాజరైనవారిలో శ్రీ సి. కోటేశ్వరరావు [జిల్లా పరిషత్ చైర్మన్], శ్రీ ఘంటసాల కృష్ణమూర్తి [కౌన్సిలుమెంబరు] శ్రీ కె. పి. మల్లికార్జునుడు [ఎం. పి.], శ్రీ వి. వెంకటస్వామి [బందరు కాంగ్రెసు అధ్యక్షుడు] శ్రీ ఎస్. వి. గోపాలరావు, శ్రీ బి. నిరంజనరావు [అంతరాజ సమితి అధ్యక్షుడు] వున్నారు. [మ. వి.]

సిద్దిపేటతాలూకా మున్నూరుకాపుల అభ్యర్థన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25 :— వెనుకబడిన తరగతుల కొత్త జాబితాలో "మున్నూరు కాపు"లను చేర్చవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞాపనచేయడానికి కరీంనగర్ జిల్లా సిద్దిపేట తాలూకా మున్నూరు కాపులు జూలై 23 వ సమావేశములో తీర్మానించారు.

ఇటీవల విమవరం స్త్రీబృందం వారు నిర్వహించిన నాటకల పోటీలలో ఉత్తమ నటుడుగా ఎన్నికైన శ్రీ బి. వెంకటేశ్వర్లు

అనకాపల్లిలో వైశ్య యువజన మహాసభ

విజయనగరం, జూలై 25:— అనకాపల్లి శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో స్థానిక వైశ్య యువజన మహాసభ వార్షికోత్సవం యిటీవల జరిగింది.

ఈవార్షికోత్సవంలో ఒక భాగంగా ఈ సంవత్సరం క్రొత్తగా యూనివర్సిటీ డిగ్రీలు పొందిన వైశ్య యువతీ యువకులకుకూడా సన్మానం జరిగింది.

ఈమహాసభకు ముఖ్యఅతిధిగా సభాధ్యక్షులుగా వచ్చిన విజయనగరం వర్తక ప్రముఖులు శ్రీ మాటూరి సూర్యప్రకాశం, ఉన్నత విద్యాభ్యాసంలో ఉత్తీర్ణులైన యువతీయువకులకు చైతన్యవంతమైన దేశభక్తి, ప్రజాస్వామికధర్మం. సంఘసేవ ఆవశ్యకత మున్నగునవి అవసరమని హితబోధగావిస్తూ మాట్లాడారు.

ఆంధ్రదేశంలో వర్తకం చాలావరకు వైశ్యుల చెయ్యిజారిపోయింది. ఉత్తరాది నుంచి దిగుమతి అయిన మార్వారీలు, సింధీలు, బొంబాయి ముస్లిములూ, ఈనాటి తెలుగు దేశం మార్కెట్లు హస్తగతం చేసుకొన్నారు. ఇందుకు వైశ్యులలో అనైక్యతే చాలావరకు కారణం. సౌమ్యతకూ, సహృదయతకూ, సహన శీలమునకూ పేరుపొందిన వైశ్యులు దేశప్రగతిని తీర్చిదిద్దే రాజకీయరంగంలోకూడా యతోధిక ఆసక్తి ప్రదర్శించి రాష్ట్ర, కేంద్ర శాసనసభలలో మంత్రివర్గాలలో అధికతర ప్రాతినిధ్యం సంపాదించి కులతత్వాల నిర్మూలనకు కృషిచేయాలని కూడా శ్రీ సూర్యప్రకాశం అన్నారు.

అధ్యక్షుని ప్రసంగం ముగిశాక అనకాపల్లి వైశ్యప్రముఖులుడాక్టరుకోరుకొండసుబ్బరాజు, విజయనగరం వైశ్యప్రముఖులు శ్రీయుతులు డి. గంగరాజు, పి. ఎస్. ప్రకాశరావు కూడ ప్రసంగించారు.

యువజనసంఘకార్యదర్శి శ్రీఐ. రామకృష్ణారావు స్వాగతం పలికారు. శ్రీ జి. రామారావు వక్తల్ని పరిచయం చేశారు. శ్రీ కే. బుచ్చిరాజు వందన సమర్పణ చేశారు.

వ్యాసరచన, వక్తృత్వం, ఆటలు మొదలగు పోటీలలోగెలుపొందిన యువతీ యువకులకు శ్రీమతి మాటూరి సూర్యకాంతం బహుమతులు అందచేశారు. వినోద కార్యక్రమాలు జరిగాయి. [మ. వి]

కోసిగి పంచాయతీ సమితి ప్రధాన కార్యాలయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:— మహబూబ్‌నగర్ జిల్లా కోసిగి పంచాయతీ సమితి ప్రధాన కార్యాలయాన్ని కోసిగి నుంచి మద్దూరుకు మార్చడానికి నిర్ణయించింది.

సింగరేణిగనుల ప్రాంతంసందర్శన

కేంద్రగనుల డిప్యూటీమంత్రిచే

కొత్తగూడెం, జూలై 25:— కేంద్ర ప్రభుత్వ గనుల డిప్యూటీమంత్రి శ్రీ ఎన్. మేవాది ఇటీవల సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాన్ని సందర్శించారు. సింగరేణి గనుల మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ఎస్. కె. సర్గుండేకర్, జనరల్ మేనేజరు శ్రీ ఎల్. ఆర్. శర్మ, డిప్యూటీ మేనేజర్ శ్రీ ప్రధాన్, సంబంధిత శాఖ అధికారి శ్రీ కె. సుదర్శన్ ఉపమంత్రికి స్వాగతమిచ్చారు.

ఈసంవత్సరం గనులలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలైన స్క్రీనింగ్ ప్లాంట్, నెం. 5 ఇంక్లైన్ పవర్‌హౌస్, కేంద్ర చికిత్సాలయం మున్నగు వాటిని మంత్రి సందర్శించి సింగరేణి గనులసంస్థ చక్కగా పని చేస్తున్నదని అన్నారు.

తరువాత శ్రీ మేవాది పాల్వంచవద్దగల కిన్నెరసాని ప్రాజెక్టును, థర్మల్ కేంద్రాన్ని కూడా తిలకించారు. (మ. వి.)





ఎక్కడ
లైఫ్‌బాయ్
వున్నదో అక్కడ ఆరోగ్యము వున్నది

లైఫ్‌బాయ్ తో స్నానము మీకు అత్యంత ఆరోగ్యవంతమైన హాయి గొలుపుతుంది. లైఫ్‌బాయ్‌లో ఉత్తమమైన నురుగుతో మంచి సబ్బునకు ఉండవలసిన అన్ని సుగుణములే గాక ఇంకా ఎన్నియో వున్నవని మీరు తెలిసికొందురు.

లైఫ్‌బాయ్ మురికిలో గల క్రిములను కడిగి వేస్తుంది

హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి.

ఆంధ్ర యూనివర్సిటీ బి. టెక్. ఎం. ఏ. పరీక్షాఫలితాలు

WALTAIR, July 25

Following is the provisional list of successful candidates at the undermentioned examinations held in April-May by Andhra University.

B.Tech. - I

PART—I

(At the end of First Year Course)
(New Regulations)

Whole Examination: 1 2 3 5 8 9 10 14 15 16 19 22 24 27 29 30 35 37 42 43 46 47 48 49 51 54 and 58

THEORY

English: 6 11 12 13 17 18 21 23 25 26 28 31 32 33 34 36 38 40 41 44 45 52 53 55 59 60 and 61.

Mathematics-I: 6 11 12 17 18 23 25 26 28 31 32 33 34 36 40 41 44 45 52 55 56 57 59 60 and 61.

Mathematics-II: 6 11 12 17 21 23 25 26 31 32 34 40 41 45 52 58 55 56 57 59 and 60.

Physics-I: 6 11 12 13 17 18 21 23 28 31 33 34 36 38 40 41 44 45 52 53 55 56 57 59 60 and 62.

Chemistry-I: 6 12 17 18 21 23 25 26 31 32 33 34 36 38 40 41 44 45 52 53 55 56 57 60 61 and 62.

Geometrical Drawing: 6 11 12 13 18 21 23 25 26 33 34 36 38 41 44 52 53 55 56 57 60 and 60.

Building Drawing: 6 11 12 13 17 18 21 25 26 31 32 33 36 38 40 45 52 53 55 56 57 59 60 and 61.

Engineering Materials and Building Construction: 6 11 12 13 17 18 21 23 25 26 28 31 32 33 34 36 38 40 41 44 52 53 55 56 and 59.

(PRACTICALS)

Physics-I: 6 11 12 13 17 18 21 23 25 26 28 31 32 33 34 36 38 40 41 45 52 53 55 56 57 59 60 and 61.

Chemistry-I: 11 13 17 21 23 25 26 28 31 32 33 36 38 40 41 44 45 53 57 59 and 60.

Workshop Practice-I: 6 11 12 13 17 18 21 23 25 26 28 31 32 33 34 36 38 40 41 44 45 52 53 55 56 57 59 60 and 61.

B.Tech. - II

(PART-I)

(At the end of Second Year Course)
(New Regulations)

Whole Examination: 65 69 71 78 80 81 82 85 86 88 89 95 98 100 102 104 105 108 109 112 113 114 115 116 and 118.

(THEORY)

English-II: 63 64 66 67 68 72 73 74 75 76 77 79 83 84 87 90 91 92 93 94 96 97 99 101 106 110 111 and 117.

Mathematics-III: 63 64 66 68 72 74 76 77 79 83 87 90 91 93 94 96 97 99 101 103 107 110 111 117 and 131.

Mathematics-IV: 63 64 66 68 72 74 76 77 79 83 84 87 90 93 97 99 101 106 110 111 and 117.

Physics-II: 63 64 68 72 73 74 75 76 77 79 83 87 90 93 96 97 99 101 107 110 111 121 122 123 124 125 126 127 128 130 133 134 and 137

Chemistry-II: 63 67 68 72 74 79 83 87 99 101 111 117 and 136.

Strength of Materials & Graphic Statics: 63 64 66 68 72 74 76 77 79 83 87 90 93 96 97 99 101 110 and 117.

Elements of Mechanical Engineering-I. 63 64 66 68 76 77 79 87 91 93 97 99 101 107 110 111 and 117

Elements of Electrical Engineering-I: 64 76 83 93 110 111 121 and 123

PRACTICALS

Physics-II: 63 64 66 67 68 72 73 74 75 76 77 79 83 84 87 90 91 92 93 94 96 97 99 101 103 106 107 110 111 117 and 129

Chemistry-II: 63 64 66 67 68 72 73 74 75 76 77 79 83 84 87 90 91 92 93 96 97 99 101 106 107 110 111 and 117

Workshop Practice-II: 63 64 66 67 68 72 73 74 75 76 77 79 83 84 87 90 91 92 93 94 96 97 99 101 103 106 107 110 111 and 117

Machine Drawing-I: 63 64 66 67 68 72 73 74 75 76 77 79 83 84 87 90 91 92 93 94 96 97 99 101 103 *106 107 110 111 and 117*

The result of the candidate with Reg. No. 70 is withheld.

B.Tech. - III

PART I

At the end of Third Year Course
(New Regulations)

Whole Examination: 140 143 144 147 149 150 153 154 155 163 164 165 166 169 176 177 and 179.

THEORY

Mathematics-V: 138 139 141 142 145 146 152 156 157 158 160 162 167 170 173 174 178 180 and 185

Mathematics-VI: 138 139 141 142 145 146 152 156 157 158 159 160 162 167 170 173 178 and 185

Physics-III: 138 139 141 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 173 174 175 and 178

Strength of Materials and Graphic Statics-II: *138 139 141 142* 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 173 174 175 and 178

Physical Chemistry 138 139 141 142 145 146 148 152 156 157 158 160 162 167 170 173 174 180 181 185 and 186

Organic Chemistry: 139 148 156 *157 158 160 162 170 174and 185*

Elementary Fluid Mechanics: 138 139 141 145 152 156 157 158 159 160 162 167 168 171 173 174 and 175

Electrical Engineering-II: 138 141 145 146 152 156 157 158 160 162 167 168 170 171 173 174 175 178 180 181 and 185.

Mechanical Engineering-II: 138 139 142 145 146 152 156 157 158 160 162 167 170 173 and 174

PRACTICALS

Physical Chemistry 138 139 141 145 146 148 152 159 and 170

Organic Chemistry: 138 139 141 142 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 173 174 175 and 178

Electrical Engineering-II. 138 139 141 142 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 173 174 175 and 178.

Workshop Practice-III 138 139 141 142 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 173 174 175 and 178

Drawing-II 138 139 141 142 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 172 174 175 and 178

Mechanical Engineering—II: 138 139 141 142 145 146 148 152 156 157 158 159 160 162 167 168 170 171 173 174 175 and 178.

The results of the candidates with *Reg Nos. 151 161 and 172* will be announced later.

M.A. FINAL

Branch IV — Economics

First Class: 1516 1517 1518 1527 1538 1540 and 1547.

Second Class: 1493 1494 1495 1496 1497 1498 1499 1500 1501 1502 1506 1507 1508 1509 1510 1511 1512 1513 1514 1515 1519 1520 1521 1522 1523 1524 1525 1526 1528 1529 1530 1531 1532 1533 1534 1535 1536 1537 1539 1541 1542 1543 1544 1545 1546 1548 1550 1551 1552 1553 1554 1555 1556 1558 1559 1560 1562 and 1564.

The result of the candidate with Reg. No. 1563 is withheld.

Anthropology

First Class: Nil.

Second Class. 1744 1744-A 1744-B 1744-C 1744-D 1744-G and 1744-H

The results of M.A. (Previous). Anthropology will be notified later.

The candidates of M A Final Anthropology are hereby informed that they are not eligible for the award of degree until they pass the Previous examination.

Diploma in T.B.

WALTAIR, July 25

Register Number 321 has passed in the Diploma in Tuberculosis examination held by Andhra University in June.

తిరుపతిలో వరుణజపం చేస్తున్న వేదపండితులు

వరుణ జపం పరిసమాప్తి

తిరుపతి, జూలై 25:— కపిల తీర్థంలో అయిదురోజులపాటు నిర్వహింపబడిన వరుణ జపం 22 వ తేదీతో సమాప్తమయింది. కంచి కామకోటిపీఠాధిపతి శ్రీ శంకరాచార్య స్వాముల వారు ఇచ్చిన సలహాపై బొంబాయికిచెందిన శ్రీ రామ్‌నివాస్ రామ్‌నారాయణరూయా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయపడ్డారు.

వరుణదేవుడు సంతుష్టి చెందినట్లు కనిపిస్తున్నది. బొంబాయిలో భారీ వర్షాలు పడ్డాయి. తిరుపతిలో 22 వ తేదీన 6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. (మ. వి.)

శ్రీకాకుళం మున్సిపాలిటీ అప్పుకై దరఖాస్తు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 25:—ఈసంవత్సరం నూనేపల్లిలో మునిసిపల్ ఉన్నత పాఠశాలలో "అడిషనల్ క్లాసు రూములు" నిర్మాణానికి ముప్పదివేల రూపాయల మొత్తం అప్పుగా మంజూరు చేయాలని నంద్యాల మునిసిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థించింది.

శ్రీకాకుళం మునిసిపాలిటీ పి. ఎస్. ఎస్. ఎం. హెచ్. స్కూలు భవనం అభివృద్ధికి రు. 34,600ల మొత్తం అప్పుగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రోడ్డు రవాణా విధానం

మారకపోతే పరిశ్రమకు దెబ్బ తింటుందని శ్రీ జె. ఆర్. డి. తాతా హెచ్చరిక

బొంబాయి, జూలై 25:— రోడ్డురవాణా పరిశ్రమాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాల రవాణావిధానాలు ఎంతమాత్రం అనుకూలంగా లేవనీ, ప్రణాళిక లక్ష్యాలనుసాధించడం అతిముఖ్యమైనందున, ప్రభుత్వవిధానాలను, పన్నులచట్టాలను పూర్తిగా మార్చవలసిన అవసరంకలదనీ, తాతా ఇంజనీరింగ్, లోకొమోటివ్ కంపెనీ అధ్యక్షుడు శ్రీ జె. ఆర్. డి. తాతా సూచించారు.

టెల్కో వాటాదార్లకు ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త వార్షిక నివేదికను సమర్పించారు. రోడ్డురవాణాపై ఒకమైలుకు ఒక టన్నుపై విధించేపన్నుల మొత్తం, ఒక టన్నుకు ఒకమైలుకు విధించే రైలురేటుకు సమమంటే నమ్మరాని విషయంగా ఉండదని వక్కాణించారు.

వ్యాపార మోటారు శకటంపై యజమానికి మిగిలే నికరాదాయంకంటె కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు దీనిపై హెచ్చు ఆదాయం వస్తున్నదనీ, ఎ.సి. హెచ్. ట్రక్ ప్రతి సంవత్సరం సగటున పన్నుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం రు 11 వేల వరకూ ఉంటుందని భారత రోడ్డురవాణా అభివృద్ధిసంఘం ఇటీవల అంచనా వేసినదనీ, ఈ మొత్తంలో అమ్మకపన్నులు, డీజిల్‌ఆయిల్‌పై సుంకాలు చేరుతాయనీ, ఇవే రు. 7500 ల మొత్తం వరకూ ఉంటాయనీ వివరించారు.

డీజిల్ ఆయిల్ ఖరీదుగా వినియోగదారు చెల్లించే మొత్తంలో దాదాపు ఎనుబదిశాతం పన్నులు, సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు. అంటే పన్నులు పోను ఆయిల్ ఖరీదుపై దాదాపు పన్నులు, సుంకాలు నాలుగు వందల శాతంవరకు ఉంటూ యున్నారు.

ప్రపంచంలో కెల్లా హెచ్చు సుంకాలు

రోడ్డురవాణా పరిశ్రమ నిత్యావసర పరిశ్రమఅనీ, ఈ పరిశ్రమపై ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇంతవిపరీతంగా హెచ్చుపన్నులను విధించదనీ, శ్రీ తాతా వివరించారు.

"దేశాభివృద్ధికి రోడ్డురవాణా పరిశ్రమ అతిముఖ్యమైన పరిశ్రమలలో ఒకటి. మన నిత్యావసర సరుకులను శీఘ్రంగా సర్వప్రాంతాలకు చేర్చడానికి ఈ పరిశ్రమ సహాయపడుతుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికీ ఈ పరిశ్రమ ఉపకరించగలదు. అత్యవసర పరిస్థితిలో దేశరక్షణకు ఈ పరిశ్రమ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ పరిశ్రమాభివృద్ధికి విశేష అవకాశాలు కలవు. పన్నులరూపంలో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుస్తుంది.

"ఈ పరిశ్రమాభివృద్ధికి మనప్రభుత్వం, ప్రణాళికా కర్తలు ప్రత్యేకశ్రద్ధ వహిస్తారని సహజంగా ప్రతిపౌరుడు భావిస్తాడు. ఇటీవల ప్రభుత్వం అవలంబించిన విధానాలు రోడ్డు రవాణా పరిశ్రమను ఎంతమాత్రం అభివృద్ధి పరచకపోగా, దానివిస్తరణకు అంతరాయంగా పరిణమించాయి. ఈ పరిశ్రమలో మిగిలే ఆదాయం ఎంతమాత్రం ఆకర్షణీయంగా లేదు. పారిశ్రామికవేత్తలు ఈ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు.

"ఈ ఒక్కవిషయాన్ని గమనిస్తే ఈ పరిశ్రమ ఏస్థితిలో ఉన్నది తేటతెల్లం కాగలదు. ప్రణాళికా కాలం క్రిందటి సంవత్సరంతో 60 వేలశకటాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 34 వేలకు కొంచెం ఎక్కువగా తయారైనవి. అంటే నిర్ణీత లక్ష్యానికి దాదాపు 57 శాతంమేరకుమాత్రం ఉత్పత్తి జరిగింది. ప్రణాళికలో ఏప్రముఖ రంగంలో నిర్ణయించిన లక్ష్యానికి ఇంతతగ్గుదలకనుపించదు" అనివిమర్శించారు.

రూపాయిమారకం వజ్రాలవ్యాపారం

మద్రాసు, జూలై 25:— రూపాయి విలువ తగ్గింపు తర్వాత ఒక్కసారిగా పెరిగిన వజ్రాల ధరలు తిరిగి తగ్గిపోయాయి, అయితే ఈతగ్గింపు ఎంతోకాలం ఉండదు. ఎందువల్లనంటే సానపెట్టని దిగుమతి వజ్రాల ధరలు పెరిగిపోతున్నాయి.

ధరల పెరుగుదలకు రూపాయివిలువ తగ్గింపు ఒక్కటే కారణంకాదు. లండనులో ట్రేడింగ్ కంపెనీ సానపెట్టని వజ్రాల ధర మార్చికి ఏనిమిదినుంచి ఇరవై అయిదువరకు పెంచింది. ముఖ్యంగా మధ్యరకం, చవకరకం వజ్రాలే భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. వీటిధరే ఎక్కువైంది. వజ్రాల చరిత్రలో ఇంతగా ధరల పెరుగుదల ఎప్పుడూ జరగలేదు.

పాలిష్‌చేసిన వజ్రాల ధరలు పెరగడానికి డానికి కారణం వుంది. ఇజ్రెయిల్ వీటిని ఎక్కువ కొంటూవుంటుంది. వీరు వివిధ కరెన్సీలలో మారకానికి అంగీకరించారు. దీనివల్ల వజ్రాల ఎగుమతి దార్లకు లాభం ఎక్కువైంది. ఈతాకిడికి ఎలా తట్టుకోవడమని చూస్తుండగా రూపాయివిలువ తగ్గింపు వచ్చి పడింది.

1947 వరకూ మనదేశం ఏటా 3 కోట్ల రూపాయల విలువగల పలకలు చెక్కిన వజ్రాలు దిగుమతి చేసుకొంటూ వచ్చింది. అలాంటిది ఈసంవత్సరం వెల్లియుము దిగుమతిచేసుకొనేవాటిలో మూడోవంతు మనమే ఎగుమతి చేశాం.

ఇది ఒక వ్యాపారసంస్థ అభిప్రాయం. మరి ఒకసంస్థ ఇలా చెప్పింది. రూపాయి విలువ తగ్గింపువల్ల వజ్రాలవ్యాపారం దెబ్బతిన్నది. దీనికి చాలా [illegible]. బ్యాంకురేట్లు పెరిగిపోయాయి. చాలా మంది వర్తకులువాయిదాల పద్ధతిని సరుకు దిగుమతులు చేసుకుంటున్నారు. రూపాయి విలువతగ్గడంవల్ల సూటికి 58 వంతులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. దీనితో వ్యాపారస్తులు క్రుంగిపోయారు. పాత కాంట్రాక్టులు రద్దయితే మళ్ళీ వ్యాపారమేమైనా నడుస్తుందేమో.

వజ్రాలను సునునుపుచెయ్యడంలో పలకలు చెక్కడంలో భారత దేశానికిఎక్కువ ప్రఖ్యాతి వుంది. గుజరాత్, సూరత్‌లో 3,000 మంది స్త్రీలు కుటీర పరిశ్రమ క్రింద ఈపని నిర్వహిస్తున్నారు.

వెనుకటిలాగా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంటే ఎగుమతులు ఆరుకోట్లవరకు పెరిగి రెండు కోట్లు ప్రభుత్వానికి ఆదాయమువచ్చేది. వందకారెట్ల ముడివజ్రాలు తెచ్చి పలకలు చెక్కడంతో 28కారెట్లకు దిగుతుంది. కాని రూపాయి విలువతగ్గింపు వజ్రాలవ్యాపారానికి చాలా హానికలిగించింది.

క్రీడాలోకం

రహీం ఫుట్‌బాల్‌లో టెలిఫోన్సు ఓటమి

జూలై 25:— నిన్న రహీం ఫుట్‌బాల్‌లో జరిగిన పోటీలో ఆర్టిలరీ సెంటర్, హైదరాబాద్ టెలిఫోన్సును 1—0 గోలుతో ఓడించింది.

లీగు చాంపియన్‌షిప్ సాధించాలనే ఆశతో ఉన్న హైదరాబాద్ టెలిఫోన్స్‌కు నిన్నటి ఓటమి పెద్ద దెబ్బ. ఇదే వారి ప్రథమఓటమి. సెలవుదినం ఈ పోటీచూడడానికి చాలామంది వచ్చారు. ఆర్టిలరీ సెంటర్ జట్టులో స్టావర్, గోవర్ధన్, రైట్‌బాక్‌కర్క్, టెలిఫోన్స్‌జట్టులో శివానుజ, పద్మారావు, జగన్, ఆజీముల్లా బాగా ఆడారు. పోటీ ఉన్నతస్థాయిన జరిగింది. ఉత్తరార్థంలో 24 వ నిమిషంలో, ఫ్లాగ్‌కిక్‌నుంచి కుమార్ పంపిన బంతిని, జయేంద్రరావు గోలులోకి పంపాడు. గోలుకీపర్ జహంగీర్, దానిని ఆపడానికి ఒకసెకన్‌ముందర ఎగిరాడు. బంతిగోలులోకి వెళ్ళింది. జహంగీర్ చేసిన దొకటే పొరబాటు. కాని ఓటమికి కారణమయింది.

ప్రపంచ ఫుట్‌బాల్

లండన్, జూలై 25:— ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్పు, పశ్చిమ జర్మనీ, రష్యాలమధ్య సెమీఫైనలు పోటీ, నేడు ఎవర్టన్‌లో జరుగును. పోర్చుగల్ ఇంగ్లండ్‌లమధ్య రెండవ సెమీ ఫైనలుపోటీ రేపు వెంబ్లేలో జరుగును.

ఇప్పటివరకు ఈపోటీలలో యుజేబియా (పోర్చుగల్) ఎక్కువ గోల్సు (7) చేశాడు. ఇతనికి ఎక్కువ గోల్సు చేసే బహుమానం (1000 పౌన్లు విలువ) రావడానికి ఎక్కువ సావకాశం కలదు.

ఇతరవార్తలు

స్పెయినులో జరిగిన ఒక అంతర్జాతీయ మరథాన్ పోటీలో ఒలింపిక్ విజేత బెకెలా మరొక ఘనవిజయం సాధించాడు. రెండవ స్థానం తెచ్చుకొన్న పెరోజుకన్న, 5 నిమిషాలు ముందుగా బెకెలా 2 గం. 20 ని. 8 సెకన్లలో విజయం సాధించాడు.

లాస్ ఎంజెలెస్ జరిగిన 4×400 మీటర్ల రిలే పోటీలో అమెరికన్‌జట్టు 2 నిమిషాల 59.6 సెకన్లలో పరుగెత్తి కొత్త ప్రపంచ రికార్డు సాధించింది.

ఓంటారియోలో జరుగుతున్న స్టేట్‌బ్యాంక్ క్రికెట్ ఫైనలులో, సర్వీసెస్, తన మొదటి ఇన్నింగ్సులో 379 పరుగులు చేసింది. అశోక్, ఆనంద్, 97, సుబ్రహ్మణ్యం 102, మహేంద్రకుమార్ 56, ఆబిద్ ఆలీ 35 పరుగులు చేశారు. దీనికి ప్రతిగా మద్రాస్ సర్కిల్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

ఇదే పోటీలలో 17 అ 6 ¾ అంగుళాలు ఎగిరి, జాన్ పెన్నెల్ (అమెరికా) కొత్త పోల్‌వాల్ట్ రికార్డు స్థాపించాడు.

విశాఖపట్నం వామ్మి సత్యనారాయణ ఫుట్‌బాల్‌లో, స్పోర్ట్సుమన్‌క్లబ్, పోలార్ స్టార్సును 1—0 గోలు ఓడించింది.

తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పిల్లలకు సగం జీతాలు

సౌకర్యం కల్పిస్తూ బోర్డుతీర్మానం

తిరుపతి, జూలై 25:— తిరుమల—తిరుపతి దేవస్థానం ట్రస్టీలబోర్డు బుధ, గురువారాలలో చైర్మన్ శ్రీ జి. జగన్నాధరాజు అధ్యక్షతన సమావేశమైనది.

దేవాలయ సర్వీసులకు సంబంధించిన వ్యక్తులచే పొందబడిన, ఆక్రమింపబడిన స్థలాలను మినహాయించి భూములను సేకరించే విషయమై చర్యలు తీసుకోవడానికి బోర్డు తీర్మానించింది.

12 బస్సుల కొనుగోలు

రవాణాశాఖకు 12 బస్సులను కొనుగోలు చేయడానికి కూడా బోర్డు తీర్మానించింది.

తిరుమలలో చేతివస్తువుల విక్రయశాలను నెలకొల్పడానికి లక్షరూపాయలకు మించని వ్యయంతో ఒక భవనాన్ని నిర్మించడానికి బోర్డు తీర్మానించింది.

హరికథాకాలక్షేపం కోర్సును అభ్యసించే విద్యార్థులకు ఇతర ప్రాంతాలకుచెందినవారికి నెలకు రు. 50లు, స్థానికవిద్యార్థులకు రూ. 25లు "స్టైపెండ్" ఇవ్వడానికి తీర్మానించింది. టి. టి. డి. పాఠశాలలో చదువుతున్న దేవస్థానం ఉద్యోగుల పిల్లలకు సగంజీతం సౌకర్యాన్ని కల్పించడానికికూడా బోర్డు తీర్మానించింది.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్సు కళాశాలలో సాయంకాలకళాశాలను నిర్వహించడానికికూడా తీర్మానించారు. (మ.వి)

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 25:—

వెండి 1 కిలో గ్రాం.	360.00
చిల్లర 10 గ్రాములు	3.65
వేరుశనగ కెర్నల్స్ 80 కె. జి. యస్.	180.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్‌పద్ధ	467.00
తిరుపత్తూరుఆముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసుగోడౌన్	340.00
కొబ్బరి నూనె 16.06 కె. జి. ఎస్.	76.75
వేరుశనగనూనె కేక్ [72కె.జి.ఎస్]	51.00

"ఒక బర్కిలీ కాలుస్తూ విశ్రాంతి తీసుకోవడ మంటే యెంతో సరదా నాకు. ఎంతో సౌమ్యమైంది, విలువైంది పూర్తిగా తృప్తినిచ్చేది. బర్కిలీ రుచికి, కాల్చేందుకు మంచిది."

అని ధర్మేంద్ర చెబుతున్నాడు

బర్కిలీ
చలనచిత్ర రంగపు ఎన్నిక

BKC-24 TE



అనుభవజ్ఞుడైన ఏ మెకానిక్‌ను అయినా అడగండి



"పేయన్-టాల్‌బ్రోస్ గ్యాస్కెట్లు తిప్పలు పెట్టకుండా చిరకాలం పనిచేసే గ్యాస్కెట్లు కావటంవల్ల అవే ఉత్తమమైనవని చెబుతారు"

Payen Talbros

పేయన్-టాల్‌బ్రోస్
ప్రైవేట్ లిమిటెడ్
71/3 నజఫ్‌ఘర్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ-15.

ఆటోమోబిల్ గ్యాస్కెట్ల డిస్ట్రిబ్యూటర్లు:

అల్లైడ్ మోటార్స్ ప్రైవేట్ లి., సింధియా హౌస్, జన్‌పథ్, న్యూ ఢిల్లీ-1.

జేమ్స్ వారెన్ & కం. లి., 31, చౌరంగీ రోడ్, కలకత్తా-16.

సెంట్రల్ ఆటోమొబైల్స్ ప్రై లి., 466, సాండ్‌హర్స్ట్ రోడ్, బొంబాయి-4.

స్పీడ్-ఎ-వే ప్రై లి., 35/5 మౌంట్ రోడ్, మద్రాసు-2.

maa-PT.445-B TEL

Printed and Published by S V Swamy B.A. on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4
ఆంధ్రప్రభ
ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య
803213
సంపుటి : 31 సంచిక : 203 విజయవాడ 27-7-1966 బుధవారం 6 పేజీలు ; 10 పైసలు

నట్టనడిసంద్రాన నావలో...

డార్విన్, జూలై 26:—ఎమెలికోల్ అనే 92వత్సరాల వృద్ధురాలుంది. ఆమెకు సముద్రయానం అంటే ఇష్టం. అందులో భికరసాగరగర్భంలో ప్రయాణించడం మరింత ప్రీతి. ఈమె 120 టన్నుల బరువుగల నావలో మొంబాసానుంచి బయలుదేరి ఆస్ట్రేలియాలోవున్న డార్విన్ చేరింది. వెంట కొడుకూ, కోడలూ ఇద్దరు మనుములూ వున్నారు. మొత్తం 6,700 మైళ్ళ ప్రయాణం చేసినా ఆమెకు తృప్తి కలుగలేదు. నట్టనడి సముద్రంలో నవ్వుతూ నావలో కూర్చోవడం ఎమెలికే సరదా.

లోక్‌సభలో తిరిగి రెండవ రోజుకూడా ప్రతిపక్ష సభ్యుల అల్లరి

స్పీకర్‌ను ధిక్కరించినందుకు మరొక సభ్యుని బహిష్కరణ

మార్షల్ విధి నిర్వర్తించకుండా అటకాయింపు; సభాపతితో సభ్యుల అసభ్యవాదన

న్యూఢిల్లీ, జూలై 26:— లోక్‌సభలో నేడుకూడా పెద్ద గందరగోళం జరిగింది. సభ్యుల అసభ్యప్రవర్తన, అల్లరిమూలంగా సభా కార్యక్రమానికి పూర్తిగా అంతరాయం కలిగింది. సభ్యుల కేకలతో, అరుపులతో, హేళనలతో, వెక్కిరింపులతో సభ యావత్తూ అలజడి పుట్టి అసభ్యకరమైన దృశ్యాలు పొడగట్టాయి.

ఈ సందర్భంలో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు శ్రీ బి. పి. మౌర్యాను, 15 రోజుల పాటు లోక్‌సభాసమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరించారు.

స్పీకర్ శ్రీ హుకుంసింగ్ ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ లెక్కచేయక శ్రీ మౌర్యా, తాను నోటీసుయిచ్చినవాయిదాతీర్మానంపై ప్రసంగించడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు కాల్పులవల్ల అనేకమంది హరిజనులు మరణించారని, మరి ఈ విషయంలో తనను మాట్లాడనివ్వకుండా ఉండడం చాలా చిత్రంగావున్నదని ఆయన అన్నారు.

అప్పుడు స్పీకర్, శ్రీ మౌర్యాను పేరుపెట్టి పిలిచి, కూర్చోవలసినదిగా విజ్ఞప్తి చేశారు. అయినా శ్రీ మౌర్యా వినలేదు. వెంటనే సభ్యుని బహిష్కరించడానికై ఉద్దేశించిన తీర్మానాన్ని సభానాయకుడు శ్రీసత్యనారాయణసిన్హా ప్రవేశపెట్టారు. తీర్మానం ... వోట్లతో ఆమోదించబడింది.

అంతట శ్రీ మధు లిమాయే [ఎస్.ఎస్.పి.] లేచి ప్రతిపక్షం వోటింగ్‌లో పాల్గొనలేదని అభ్యంతరం తెలిపారు.

సభ నిర్ణయం తీసుకున్నది కనుక, సభనుంచి వెళ్ళిపోవలసినదిగా శ్రీ మౌర్యాను స్పీకర్ ఆదేశించారు. కానీ, శ్రీ మౌర్యా తిరిగి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు. అంతట స్పీకర్, మార్షల్‌ను పిలిచి, సభ్యుని బయటికి గెంటివేయవలసినదిగా ఉత్తర్వు చేశారు. మార్షల్ ఏకాఏకిన శ్రీ మౌర్యా వద్దకు వెళ్ళాడు. అయితే శ్రీ మౌర్యా వెనుకనే కూచుని ఉన్న డాక్టర్ రామమనోహరలోహియా "సభ్యునివంటిమీద చెయ్యివేశావా, జాగ్రత్త!" అని మార్షల్‌ను హెచ్చరించారు. అంతట శ్రీ మౌర్యాతోపాటు కూచుని ఉన్న ఎస్. ఎస్. పి. వర్గ సభ్యులు అనేకమంది మార్షల్‌ను చుట్టుముట్టారు. శ్రీ మౌర్యా ప్రక్కనే కూచుని ఉన్న శ్రీ హెచ్. పి. చటర్జీ (ఇండిపెండెంట్) మార్షల్ వెళ్ళడానికి త్రోవ ఇవ్వకుండా అడ్డగించారు.

"శ్రీ మౌర్యాను ముట్టుకున్నావా అంటే ఏం జరుగుతుందో చూడు!" అంటూ శ్రీ మణిరాం బగ్రీ, శ్రీ రామ్‌సేవక్ యాదవ్, ఇంకా కొందరు సభ్యులు మార్షల్‌ను పదేపదే బెదిరించారు.

ఈవిధంగా మార్షల్‌కూ, ఎస్. ఎస్. పి. సభ్యులకూ మధ్య ఇలా పెనగులాట జరుగుతూ ఉండగా సభలో రెండువైపులనుంచీ పెద్ద పెట్టున కేకలు, అరుపులు, వెక్కిరింపులు ప్రారంభమై పెద్దగందరగోళం అయింది. ఈ గందరగోళంలో మార్షల్ క్రిందపడి పోయాడు.

అంతట కాంగ్రెసు సభ్యులు "సిగ్గు, సిగ్గు!" అని కేకలు పెట్టారు. అప్పుడు స్పీకర్, మార్షల్‌ను అవతలికి పొమ్మనవలసినదిగా ఆదేశించారు.

తన ఆదేశాలను నిర్వర్తించకుండా మార్షల్‌ను శ్రీ మణిరాం బగ్రీ ఆటంకపరిచాడని స్పీకర్ అనగా ప్రతిపక్ష సభ్యులు "లేదు, లేదు!" — అంటూ మళ్ళీ పెద్దకేకలు పెట్టారు.

శ్రీ రామ్‌సేవక్ యాదవ్ స్పీకర్‌ను చూచి "మీరు సభాధ్యక్షులుగా ఉండడానికి అర్హులు కారు!" అని అరిచాడు.

మార్షల్‌ను ఒకరు అడ్డగించడం కాని, నెట్టడంకాని జరుగలేదని, అతనే జారి పడిపోయాడని శ్రీ కపూర్‌సింగ్ (స్వతంత్ర), శ్రీ ఎస్. ఎన్. ద్వివేది (పి. ఎస్. పి. వర్గ నాయకుడు), పేర్కొన్నారు.

అంతట డాక్టర్ లోహియా ఆగ్రహావేశంతో "అసలు మీరు మార్షల్‌ను ఎందుకు పంపించినట్టు? మీరు సౌమ్యంగా వ్యవహరించాలి!" అని స్పీకర్‌ను చూస్తూ గద్దించారు. అప్పుడు కాంగ్రెసు సభ్యులు అనేకమంది డాక్టర్ లోహియాను చూచి పిల్లికూతలు, ఈలలువేస్తూ హేళనచేశారు. సభాధ్యక్షుని ధిక్కరించి, అధ్యక్షపీఠాన్ని అవమానపరిచినవాళ్ళపై చర్య తీసుకోవాలని వారు కోరారు.

అంతట డాక్టర్ లోహియా కాంగ్రెసు సభ్యులను తిరిగి అధిక్షేపిస్తూ "యే కల్ కే చోక్రే హమ్‌నే క్యా నికాలేంగే!" (నిన్న మొన్నటి ఈ కుర్రవాళ్ళు నన్నేం బయటికి గెంటివేయగలరు?" అని అరిచారు.

అంతట శ్రీ మౌర్యా సభనుంచి బయటికి వెళ్ళిపోయారు.

కేంద్ర సిబ్బంది కరవుభత్యం

గజేంద్రగడ్కర్ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో పరిశీలక సంఘం

న్యూఢిల్లీ, జూలై 26 :— కేంద్ర ఉద్యోగుల కరవు భత్యం విషయం క్షుణ్ణంగా పరిశీలించడంకోసం కేంద్రప్రభుత్వం ముగ్గురు సభ్యుల సంఘం ఒకటి నియమించింది.

దీనికి మాజీ ఇండియా చీఫ్ జస్టిస్ శ్రీ పి. బి. గజేంద్రగడ్కర్ అధ్యక్షులు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ శ్రీ యం. వి. రంగాచారి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టరు గంగూలీ సభ్యులు.

కేంద్ర సిబ్బందికి, ముందు ఏవిధంగా కరవుభత్యం చెల్లించవలసిందీ, ప్రభుత్వ ఆర్థిక స్థితికి దానివల్ల ఎటువంటి వొత్తిడి ఏర్పడేదీ పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.

ఉద్యోగులకు సరియైన ఆర్థిక సహాయం అందేందుకుగాను, అవలంబించవలసిన విధానాలను సూచించవలసిందనీ, రెండవ వేతనకమిషన్ కరవుభత్యం పైన చేసిన సిఫార్సులను పరిశీలించవలసిందిగాను వీరిని కోరారు. ఈ సంఘం వీలైనంత త్వరలో తన సూచనలను అందచేస్తుంది.

కాకినాడ రేవు అభివృద్ధి

శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— బైలదిల్ల నుండి ముడియినుమును విదేశాలకుఎగుమతి చేయు నిమిత్తం కాకినాడనుగాని ఆ సమీపంలోనిమరియొకరేవునుగాని పెద్దరేవుగా రూపొందించవలెనను సూచన ఒకటి ప్రభుత్వ పరిశీలనలో వున్నదని కేంద్రరవాణామంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి నిన్న రాజ్యసభకు తెలియజేశారు.

బైలదిల్లనుండి 60 లక్షల టన్నుల ముడియినుమును శీఘ్రగతిని రవాణాచేయ వలసివుంటుందనికూడా శ్రీసంజీవరెడ్డి అన్నారు.

'మాఢిల్లీయాత్రజయప్రదం'

హైదరాబాద్‌కు తిరిగివచ్చిన పి. రంగారెడ్డి, పట్టాభిరామారావుగార్ల ప్రకటన

(ఆంధ్రప్రభప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— సంజీవరెడ్డి—సంజీవయ్య సమ్మైక్యతకు సీనియర్ కాంగ్రెస్‌నాయకులు హర్షం వ్యక్తంచేశారని తమఢిల్లీయాత్ర "విజయవంతంగా సంతృప్తికరంగా" కొనసాగిందని అసమ్మతివర్గం కాంగ్రెస్‌నాయకులు శ్రీ పి.రంగారెడ్డి, శ్రీ పట్టాభిరామారావు నేడిక్కడ పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.

తొమ్మిదిరోజులు ఢిల్లీలో గడిపిన అనంతరం ఈ ఇరువురునాయకులు నేడే ఇక్కడకు వచ్చారు.

శ్రీ రంగారెడ్డి తమఢిల్లీయాత్రానుభవాలను ఇలా సమీక్షించారు. "రాష్ట్రంలోని రాజకీయపరిణామాలను గురించి మేము అధిష్ఠానవర్గానికి తెలియజేశాం. కాంగ్రెస్‌పార్టీ సమ్మైక్యతకోసంకృషిచేస్తున్న పెక్కుమంది కాంగ్రెస్‌వాదులపక్షాన మేము ఢిల్లీ వెళ్ళాం. మేము ప్రధానిని కాంగ్రెస్ అధ్యక్షుని కలుసుకొన్నాం. అంతేగాక శ్రీయుతులు అశోకమెహతా, ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్, యస్. కె. పాటిల్, వై. బి. చవాన్, సి. సుబ్రహ్మణ్యం, అతుల్యఘోష్ ప్రభృతులలో మంతనాలు సాగించివచ్చాం. పార్టీసమ్మైక్యతను పటిష్ఠంచేయడానికి మేమిలా కృషి చేస్తున్నామనీ, మరొకవర్గం ముఠాతత్వాన్ని ప్రబలంచేయడానికి ఎలా పన్నాగాలు పన్నుతున్నదీ వారికి వివరించాం. సంజీవరెడ్డి సంజీవయ్యల కలయికను పెక్కుమంది కాంగ్రెస్‌నాయకులేగాక, అశేషప్రజానీకం హర్షిస్తున్నదని వారికి తెలియజెప్పాం. ఈ అంశాన్ని అధిష్ఠానవర్గం ఎంతగానో ప్రశంసించింది. కాంగ్రెస్‌లో సమ్మైక్యత సాధించే సంకల్పంతో కాంగ్రెస్‌వాదులను, ఇతరులను కలుసుకునేందుకై కేంద్ర మంత్రులు హైదరాబాద్ వస్తూండగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌వాదులను రెచ్చగొట్టడానికి వారువచ్చారని ముఖ్యమంత్రి భావించడం దురదృష్టకరమని కూడా మేము అధిష్ఠానవర్గానికి చెప్పాం.

ముఖ్యమంత్రి కోరిక

ముఖ్యమంత్రి ప్రకటన పెక్కుమందికి ఆశ్చర్యం కలిగించింది. "చాలా హాస్యంగా" వున్నదని పెక్కుమంది అన్నారుకూడా. కాంగ్రెస్ పీసు పటిష్ఠంచేయడానికి ఏనాయకుడైనా తన రాష్ట్రానికి రావచ్చు. అది వారిహక్కు. 1967 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేటట్లు హామీ ఇవ్వాలని శ్రీ బ్రహ్మానందరెడ్డి హామీ కోరడం ఫలితంగా నాయకులమధ్య సమ్మైక్యత సాధించడానికి స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి, మండలి అధ్యక్షులు శ్రీ బ్రహ్మయ్య చేసిన కృషి ఎలా విఫలమైనదీకూడా అధిష్ఠానవర్గం దృష్టికితెచ్చాం. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఎవరూ అట్టిహామీ ఇవ్వలేరు. 1967 అనంతరం ఎన్నికైన శాసనసభ్యులు ఈ విషయాన్ని నిర్ణయిస్తారు.

ప్రదేశ్ ఎన్నికలసంఘం పోటీ

ప్రదేశ్ ఎన్నికలసంఘంలో ఖాళీస్థానానికి ఎన్నికను గురించి అన్నివర్గాలకు ఆమోదయోగ్యుడైన ఒకవ్యక్తిని ఎన్నుకుందామని శ్రీ సంజీవరెడ్డి సూచించారు. ఈ విషయాన్ని ప్రధానికి చెప్పగానే 'చాలా బాగుంది' అన్నారు. ముఖ్యమంత్రి ఇదంతా 'శుష్కప్రసంగం' అని వ్యాఖ్యానించారని చెప్పగానే ప్రధాని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. లొంగదీయడానికి అక్రమంగా

(మిగతా 3 వ పేజీలో)

న్యూఢిల్లీ, జూలై 26:— పార్లమెంటు భవనంముందు పంజాబ్ వర్కింగ్ జర్నలిస్టులు నలుగురు నిరశనవ్రతం జరుపుతున్న సంగతిని లోకసభలో ప్రస్తావించడానికి అకాలీసభ్యులు శ్రీ ధిసింగ్‌గుల్షాన్, శ్రీ బూటాసింగు గార్లు ప్రయత్నించియు కృతార్థులుకాలేకపోయారు.

విజయవాడ కేదారేశ్వరపేటలో వానవెల్లువ: ఒక వృద్ధుడు తన మనుమడిని చంకనెత్తుకుని నడుస్తున్న దృశ్యం

లోకసభలో ప్రతిపక్ష సభ్యుల వాకౌట్

న్యూఢిల్లీ, జూలై 26:— ఆర్థిక పరిస్థితిపై చర్చప్రారంభిస్తూ శ్రీ శచీన్‌చౌధురి ప్రసంగించడానికి లేవగానే పి. యస్. పి. సభ్యులు, కొంతమంది ఇండిపెండెంటుసభ్యులు మినహా ఇతర ప్రతిపక్ష సభ్యులు నేడు లోకసభనుండి 'వాకౌట్' చేశారు. స్వతంత్రపార్టీసభ్యులు కూడా వాకౌట్‌లో పాల్గొనలేదు.

నిన్న అనుమతించిన అవిశ్వాసతీర్మానంపై మున్ముందు చర్చజరగాలని ప్రతిపక్షాలు విఫలయత్నంచేసిన అనంతరం, సభా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడక ప్రతిపక్షసభ్యులు వాకౌట్‌చేయడం జరిగింది.

సభముందు అవిశ్వాస తీర్మానముండగా విధానాలకు సంబంధించిన తీర్మానాలపై భవిష్యత్తులో చర్చజరగదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని పి. యస్. పి. నాయకుడు శ్రీ ద్వివేది విజ్ఞప్తిచేశారు. జనసంఘసభ్యుడు శ్రీ త్రివేది ఆయనను బలపరిచారు.

స్పీకర్ ప్రతిపక్ష నాయకునితో సంప్రతించి ఈ సూచనను పరిశీలింపగలనని సభానాయకుడు శ్రీ సత్యనారాయణసిన్హా హామీ ఇచ్చారు.

ఎగుమతులకు తోడ్పడే పరిశ్రమలలో అధికోత్పత్తి

ప్రభుత్వం ప్రోత్సహించగలదని లోకసభలో ఆర్థికమంత్రి ప్రకటన

ఢిల్లీ, జూలై 26:— విదేశాలకు ఎగుమతుల నిమిత్తం ఉద్దేశించబడిన పరిశ్రమల ఉత్పాదక శక్తిని పెంచడానికి లైసెన్సులుఉదారంగా జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని లోకసభలో ఆర్థిక మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి ప్రకటించారు.

దిగుమతులతో పోటీపడే పరిశ్రమల వ్యాప్తికి కూడా తగిన చర్యలను గైకొనగలమని హామీయిచ్చారు.

బడ్జెట్‌లో లోటును తగ్గించడానికి అవసరమయితే అభివృద్ధి కార్యక్రమాలపై ఉద్దేశించిన ఖర్చును తగ్గించడానికి, ఆ కార్యక్రమాలను వాయిదా వేయడానికి కూడా ప్రభుత్వం వెనుదీయబోదని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు.

రిజర్వు బ్యాంకువద్ద రాష్ట్ర ప్రభుత్వాల ఓవర్‌డ్రాఫ్టులకు స్వస్తి చెప్పడానికి కూడా తగిన చర్యలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితి పరిశీలనకై తీర్మానాన్ని శ్రీ శచీంద్ర చౌధురి ప్రతిపాదించారు. అయితే దీనికంటె ముందు అవిశ్వాస తీర్మానాన్ని చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు ఒత్తిడితెచ్చారు.

రూపాయి విలువ తగ్గింపును సమర్థిస్తూ వాస్తవ పరిస్థితిని గుర్తించి స్వయం పోషక స్థితిని ఇండియా అందుకోవడానికి ఈ చర్య ఉద్దేశించబడిందని ఆర్థిక మంత్రి వివరించారు. ఇప్పటికే దేశంలోవున్న ద్రవ్యోల్బణ ధోరణులను తొలగించి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో అధికోత్పత్తి జరగాలని శ్రీ శచీంద్ర చౌధురి విజ్ఞప్తి చేశారు.

అధికోత్పత్తికి ప్రభుత్వచర్యలు

వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తీసికొంటున్న చర్యలను పునరుద్ఘాటిస్తూ, ప్రస్తుత సంవత్సరంలో కొన్ని ప్రాంతాలలో వర్షాల పరిస్థితి సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ, వ్యవసాయోత్పత్తులలో గణనీయమైన అభివృద్ధి వుండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అత్యవసరమైన పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, విడిపరికరాల దిగుమతి చేసుకోవడానికి వీలుగా నిబంధనలను సవరించామని పేర్కొన్నారు. దిగుమతుల విధానం సరళీకరించుటకు వీలుగా నిర్దిష్ట పథకాలకు మాత్రమే వినియోగించాలన్న షరతు లేకుండా ఆర్థిక సహాయం లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఎగుమతుల సబ్సిడీ విధానంవల్ల బడ్జెట్‌పై భారం ఎక్కువ కావడమే కాక, అది పరోక్షంగా రూపాయి విలువ తగ్గింపు క్రిందకు రాగలదనికూడా స్పష్టంచేశారు. రూపాయి విలువ తగ్గింపు ఫలితంగా సబ్సిడీలు లేని సరకుల ఎగుమతులకు ఉపయోగం వుండగలదని పేర్కొన్నారు.

(మిగతా 3 వ పేజీలో)

అక్టోబరు 15 కు ముందుగానే అభ్యర్థుల జాబితాలు

పంపాలని ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలసంఘాలకు శ్రీసాదిక్ ఆలీ తాఖీదు

న్యూఢిల్లీ, జూలై 26:— రాష్ట్ర సాధారణఎన్నికలకు తాము నిలబెట్ట దలచిన అభ్యర్థుల జాబితాలను, చిట్ట చివరిగడువుతేదీయైన అక్టోబరు 15వ తేదీవరకు ఆగకుండా, సాధ్యమైనంత త్వరలో పంపవలసిందిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వివిధరాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించారు.

వివిధ రాష్ట్ర ఎన్నికల సంఘాలకు పంపిన లేఖలో శ్రీ సాదిక్‌ఆలీ ఇంకా ఇలా అన్నారు: "కేంద్ర ఎన్నికలసంఘంవారు పార్లమెంటుకు గాని, శాసన సభలకుగాని మొత్తం 4000 మంది అభ్యర్థులను నవంబరు 5వ తేదీ లోగా ఎన్నిక చేయవలసి యున్నది. ఈపని పూర్తి కావడానికి న్యాయానికి ఒక నెల గడువువాలదు కనుక రాష్ట్ర ఎన్నికల సంఘాలు తమ జాబితాలను ఎంత త్వరగా పంపితే అంత మంచిది.

రాష్ట్ర ఎన్నికల సంఘాలు తాము ఏతేదీలలో సమావేశం కానున్నదీ కేంద్ర ఎన్నికల సంఘానికి తగినంతముందుగా తెలియజేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఆ సమావేశాలకు తమ ప్రతినిధి నొకరిని పరిశీలకునిగా పంపగలదని కూడ ఆయన ఆ లేఖలోసూచించారు. ప్రదేశ్ ఎన్నికల సంఘంవారు అభ్యర్థులను నిర్ణయించే ముందు జిల్లా కాంగ్రెసుకమిటీ కార్యనిర్వాహక వర్గాలతో విధిగా సంప్రదించవలెననికూడ ఆ లేఖలో పేర్కొనబడింది. మండల కమిటీలను, జిల్లా కమిటీలను సంప్రదించడం వారి యిష్టానిష్టాలకువదిలివేయ బడింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం సమర్పించిన జాబితాలోమార్పులు, చేర్పులు చేయడానికి, అపజయ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేయునివారిని ఎన్నిక చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికిహక్కు ఉన్నదని కూడ ఈ లేఖలో విస్పష్టంగాపేర్కొనబడింది.

మధుర, జూలై 26:— ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ డిశంబరు 20 నుంచి 22 వరకూ మధురలో జరపడానికి నిర్ణయించబడింది. డా. సి. వి. రామన్ ఈ ఎకాడమీ అధ్యక్షులు.

చిత్రజగత్తు

'యాభై రూపాయల అద్దె తీసుకుంటున్నావ్! ఇంటి పైకప్పు అంతా పోయింది— వేయించరాదూ?'

'ఇంటికి పైకప్పు సరిగావుంటే యాభై రూపాయల కెవడిస్తాడయ్యా నీకు?...'

చతుర్థప్రణాళిక ముసాయిదా స్వరూపం

స్వయంసమృద్ధిని సాధించడానికి వీలుగా వుండాలని ప్రధాని సూచన

న్యూఢిల్లీ, జూలై 26:— ప్రణాళిక ముసాయిదాను సహజస్వభావ ప్రాతిపదికపై దేశ ఆర్థిక వ్యవస్థ స్వావలంబనవైపు అభివృద్ధిచెందేవిధంగా రూపొందించ వలసిందని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్లానింగ్ కమిషన్‌ను ఆదేశించినట్లు తెలుస్తున్నది.

గతరాత్రి ప్లానింగ్ కమిషన్ సమావేశంలో చతుర్థ ప్రణాళికపెట్టుబడివనరులపై జరిగిన చర్చను ముగిస్తూ ఆమె పై విధంగా అన్నారు.

చతుర్థ ప్రణాళికలో ప్రభుత్వరంగంలో పెట్టుబడి కనీసం రు 16,000కోట్లువుండాలని ప్లానింగ్ కమిషన్ నిర్ణయించింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపైన పెట్టుబడివనరుల అవకాశాలపైన ఆధారపడి ఉత్తరోత్తరా పెట్టుబడి పెంచడానికి ప్రయత్నించాలనికూడా వీరు ఆమోదించారు.

ప్రణాళికలో పేర్కొన్న అభివృద్ధిలక్ష్యాలను గూర్చి ప్రధానమంత్రిగట్టిగా పేర్కొంటూ, ఆ ప్రకారం ఆర్థికవ్యవస్థలో జరిగే అభివృద్ధిని ప్రతిసంవత్సరం సమీక్షించాలని అన్నారు.

చతుర్థ ప్రణాళికలోని ఇతర లక్ష్యాలతో పాటు కొండజాతుల ఆవాసాలసంక్షేమం, భూమిలేనివారికి ఉపాధికల్పించడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం— వీటిపై శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు.

గత మూడు ప్రణాళికలకాలంలోను సాధించిన ఆర్థికవ్యవస్థలోని అభివృద్ధి నిర్లక్ష్యం చేయరాదని ఆమె నొక్కి చెప్పారు.

ఇండియాకు పశ్చిమ జర్మనీ నిరసన

ఢిల్లీ, జూలై 26:— మాస్కో సంయుక్త ప్రకటనలో జర్మనీ సమస్యను ప్రస్తావించినందుకు పశ్చిమ జర్మనీ ప్రభుత్వం ఢిల్లీకి తన అసంతృప్తిని తెలియజేసింది. పశ్చిమ జర్మనీ రాయబారి వాన్‌మ్యూర్‌బాల్ విదేశాంగ మంత్రితో స్వయంగా కలుసుకొని పశ్చిమ జర్మనీ వైఖరిని వివరించారు.

రెండు జర్మనీ ప్రభుత్వాలు వుండడం వాస్తవ పరిస్థితని, దీనిని విస్మరించడానికి ప్రోత్సహించడానికి వీలులేదని ప్రధాని ఇందిరా గాంధి మాస్కోను దర్శించి నపుడు వెలువడిన సంయుక్త ప్రకటనలో ప్రస్తావించ బడింది. ఇదేవిధంగా జర్మనీ సమస్యను శాంతియుత పరిష్కారానికి అన్ని పక్షాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సంప్రతింపులు అవసరమని కూడా సంయుక్త ప్రకటనలో పేర్కొనబడింది.

సంయుక్త ప్రకటనలో పేర్కొనబడిన అంశాలు జర్మనీ, భారత దేశాల మధ్య సత్సంబంధాలు చెడిపి కొట్టడానికి తోడ్పడ గలదని పశ్చిమ జర్మనీ రాయబారి చెప్పినట్లు తెలుస్తున్నది.

తూర్పు జర్మనీకి సన్నిహితం కావడానికి ఇండియా ఎట్టి చర్యలు తీసికొన్నప్పటికీ తన ప్రభుత్వం సుముఖంగా వ్యవహరించ బోదని కూడా పశ్చిమ జర్మనీ రాయబారి ఈ సందర్భంలో హెచ్చరిక చేశారు. దీనికి సమాధానమిస్తూ తూర్పు జర్మనీని గుర్తించబోయే ప్రసక్తిలేదని, అదేసమయంలో ఇండియాకు సన్నిహిత సంబంధాలు కలిగిన, ఏటివల్ల పశ్చిమ జర్మనీతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతినవలసిన అవసరం లేదని శ్రీ స్వరణ్‌సింగ్ స్పష్టంచేశారు.

నాగ విద్రోహులతో సంభాషణలు

వచ్చే నెలలోతిరిగిప్రారంభంకాగలవని శ్రీ దినేశ్‌సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— నాగవిద్రోహులతో సంభాషణలు నెలలో తిరిగి ప్రారంభం కాగలవనీ, తేదీల విషయమై నిర్ణయం గైకొనబడుతున్నదని విదేశీ వ్యవహారాల ఉపమంత్రి శ్రీ దినేశ్‌సింగ్ నేడు రాజ్యసభకు తెలియజేశారు.

జలాపుట్ రిజర్వాయర్ నీటిమట్టం 80 అడుగులు

విశాఖపట్టణం, జూలై 26:— మాచ్‌ఖండ్ హైడల్‌ప్రాజెక్టు ప్రాంతంలో విస్తారంగా వర్షం కురిసినట్లు చెప్పబడింది. జలాపుట్ రిజర్వాయర్ నీటి మట్టం నేడు 80 అడుగులు ఉండవచ్చునని నుకొంటున్నారు. [మ. వి]

నాగార్జున సాగర్ నీటిమట్టం 440 అడుగులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:—నాగార్జున సాగర్‌లో నేటి ఉదయం నీటిమట్టం 440 అడుగులున్నది.

ధవళేశ్వరం ఆనకట్ట మీద నీటిమట్టం 4 అడుగులు.

ప్రభుత్వం ఆగస్టు మొదటివారంలో జిల్లా అధికారులను సమావేశపరచి రాష్ట్రంలోని పంటల పరిస్థితిని సమీక్షించగలదంట.

ప్రధాని బసవద్ద ప్రభుత్వోద్యోగుల ప్రదర్శనలు

న్యూఢిల్లీ, జూలై 26:— తాత్కాలిక సహాయాన్ని కోరుతూ దాదాపు 5000 మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు నేడు రెండుగంటల సేపు ప్రధానమంత్రి బసవద్ద ప్రదర్శనలు జరిపారు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధితో ఈ ప్రదర్శకుల ప్రతినిధివర్గం సంభాషణలు జరిపిన అనంతరం, ఆమె, ప్రభుత్వోద్యోగుల తక్షణ కోరికలను గూర్చి తన సహచరులతో సంప్రతించడానికి అంగీకరించారని తెలియజేశారు.



నేషనల్ కార్బన్ కంపెనీ

1075, తిరువత్తియూర్ హైరోడ్డు, మద్రాసు—19

హైదరాబాద్ ఫ్యాక్టరీకి మెషీన్‌షాప్ సూపర్వైజర్లు కావాలి

ఈ హోదాలో అనుభవం కలిగిన ఎల్. ఎం. ఇ. లు దరఖాస్తు చెయ్యవచ్చును.

వీరి మద్రాస్, హైదరాబాద్ ఫాక్టరీలకు

1. టర్నర్లు, 2. మిల్లర్లు, 3. ఫిట్టర్లు, 4. షేపర్లు, 5. వెల్డర్లు, 6. ఇన్‌స్పెక్టర్లు కూడా కావాలి.

అర్హతలు :

చదువు : ఎస్. ఎస్. ఎల్. సి., ఐ. టి. ఐ. (ట్రెయినింగు ఉంటే మంచిది.

అనుభవం :

ఆ యా వృత్తులలో 5 సంవత్సరాలు. బ్లూ ప్రింట్లు చదవడంలోను, ప్రెసిషన్ ఇన్‌స్ట్రుమెంట్లు వాడటంలోను మంచి ప్రవేశం ఉండాలి. టూల్ రూం లేక జాబ్‌షాప్ ఆపరేషన్లలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయస్సు : 19 నుంచి 30 సంవత్సరాలు.

తగిన అర్హతగల అభ్యర్థులు పై అడ్రసుకు దరఖాస్తులు పంపవచ్చును.



ఆంధ్రప్రదేశ్‌కి డిస్ట్రిబ్యూటర్లు మెస్సర్స్ వినోద్ అండ్ కంపెనీ, పి. బి. నెం. 148, హైదరాబాదు—12.

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు టెండరు నోటీసు

క్వారీ బెర్తు, ట్రక్కు జెట్టీ బెర్తు కన్వర్షన్ నిమిత్తం నేల పరిశోధనకు అనుభవముగల కంట్రాక్టర్ల నుంచి నిర్ణీత ఫారములో సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. సదరు టెండర్లు విశాఖపట్టణం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజినీరు గారిచే 17—8—66 బుధవారం మధ్యాహ్నం 3 గం. వరకు తీసుకొనబడును. టెండర్లు అదేరోజు మ. 3—05 గం. కు టెండరు కమిటీచే అచట హాజరైన టెండరుదారుల సమక్షమున తెరువబడును.

టెండరు ఫారములు, స్పెసిఫికేషనులు పొందుటకు టెండరు ఫారముల సెట్టు 1 కి రు. 2—(రెండు రూపాయల వంతున) నగదుగా ఆఫీసు రోజులలో ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్సు ఆఫీసర్, విశాఖపట్టణం పోర్టు ట్రస్టుకు చెల్లించి, సదరు నగదు రసీదు విశాఖపట్టణం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజినీరుకు టెండరు ఫారములు వగైరా నిమిత్తం పెట్టుకొనే అప్లికేషనుకు జతపరచి పంపవలెను.

టెండరు పెట్టదలచినవారు గత మూడు సం. లలో 93,300— కు తక్కువ కాకుండా ఇటువంటి పనులు చేసినట్లు రుజువును టెండరు ఫారం కొరకు పెట్టుకొనే దరఖాస్తుతో జతపరచవలెను. లేనిచో టెండరు పేపర్లు జారీచేయబడవు.

పోస్టుద్వారా టెండరు ఫారములు వగైరా కావలసినవారు ప్యాకింగుకు, పోస్టల్ ఛార్జీలకు అదనంగా రు. 2—(రెండు రూపాయలు) పంపి ఆర్డరు చేయవలెను.

ఎస్టిమేటు మొత్తం : రు. 93,300—

చీఫ్ ఇంజనీర్.

శ్రీ శాస్త్రి పేరిట ఎ. ఐ. సి. సి. సభాప్రాంగణం

ఎర్నాకుళంలో ఏర్పాట్లు

ఎర్నాకుళం, జూలై 26 :—ఎర్నాకుళంలో ఎ. ఐ. సి. సి. సమావేశాలు జరగనున్న సందర్భంగా, అక్కడ సభ ప్రాంగణానికి 'శాస్త్రి నగర్' అని పేరు పెట్టనున్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం నిన్న ఇక్కడ సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకొన్నది.

ఎ. ఐ. సి. సి. సమావేశాలు ఇక్కడ సెప్టెంబరులో జరగనున్నాయి. విశాలమైన మహారాజా కళాశాల మైదానాలలో ఈ సభలు ఏర్పాటు చేస్తారు.

సభకు చేయవలసిన ఏర్పాట్లను గురించి ప్రదేశ్ సి. సి. కార్యవర్గం చర్చించింది. ఈ సందర్భంలో వేర్వేరు కార్యక్రమాలకుగాను పలు ఉప సంఘాలను ఏర్పాటు చేశారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
అధిక శ్రావణ శుద్ధ దశమి
1966 జూలై 27 బుధవారం
శుద్ధ దశమి ఉ. 8—46 వరకు
అనూరాధ రా. 12—30 వరకు
వర్జ్యం: ఉ. 6—22వరకు

జాగరూకత అవసరం

అంతర్వాణిలో ప్రేరేపించే ప్రేమ స్వరూపం విశుద్ధమైనదే—సాత్వికమైనదే కూడా. కాని, ప్రాపంచిక మధ్య పెంపొందించిన సందర్భములలో అది సామాన్యంగా ఆ విశుద్ధిని కోల్పోవడం జరుగుతూ వుంటుంది. కనుక, సాధకుడు దీని విషయంలో కడు జాగరూకుడై వుండడం అవసరం. సంయమంచే, దివ్య మాతృ ఇంద్రియ లాలసలను చేరదీసుకోవడం కద్దు.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1966 జూలై 27, బుధవారం

పార్లమెంటులో గలభాలు

పార్లమెంటు ఉభయ శాసన సభల సమావేశాలూ ఈసారి ప్రారంభమైన మొదటిరోజునే విపరీతమైన గలభాలకు అస్పదం కావడం విచారకరం. తమ కోర్కెలు నెరవేరకపోతే సభావ్యవహారాలను సాగనీయరాదన్న పథకం ముందుగా వేసికొనే చాలా మంది ప్రతిపక్షాలవారు నాడు సమావేశాలకు హాజరైనట్లు కనిపిస్తుంది. సభామర్యాదలను వారు ఎంత మాత్రమూ పాటించ దలచుకొనలేదు.

ఉత్తర ప్రదేశంలోని పరిస్థితులపై చర్చకు వాయిదా తీర్మానం ప్రతిపాదన సందర్భంలోనేమి, ప్రభుత్వంపట్ల అవిశ్వాస తీర్మానంపై చర్చ దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నడుప గోరిన చర్చకంటె ముందుగా జరగవలెనన్న ప్రతిపాదన సందర్భంలోనేమి దీర్ఘ చర్చ అనంతరం సభాధ్యక్షులు లోక నిర్ణయించేసిన తర్వాత దానికి కట్టుబడి వుండడం శాసనసభ్యులెల్లరకూ విధ్యుక్త ధర్మం. ప్రజాస్వామ్య సంప్రదాయ పరిపాలనకు దేశమంతటికీ ఆదర్శప్రాయంగా నిలువవలసిన పార్లమెంటుతోనే పాటిని యథేచ్ఛగా ఉల్లంఘించడం జరిగితే, మనది ప్రజాస్వామ్యదేశమని ప్రపంచ సముఖాన సగర్వంగా నిలువబడి ఎలా చెప్పుకోగలుగుతాము ?

మనది ప్రజాస్వామ్యం కాక నియంతృత్వ దేశమైతే, ప్రతిపక్షాల వారికి ఇలా గలభాలు చేసే అవకాశమే కాదు, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం కూడా వుండేది కాదు. ఈవిషయం వీరెల్లరూ గుర్తుకు తెచ్చుకోడం అవసరం. ప్రభుత్వాన్ని ఎంత తీవ్రంగా నైనా విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలవారి కున్నది. కాని, సభాస్థలిలో వారు కొన్ని మర్యాదలను పాటించాలి. అలా పాటిస్తేనే వారికీ శాసనసభకూ కూడ అది గౌరవప్రదం. దీనిని గుర్తించ వల్లనివారు ప్రజాస్వామ్య ధర్మానికే తీరని అపచారం చేస్తున్నారని చెప్పవలసివుంది.

తమ వాయిదా తీర్మానాన్ని అధ్యక్షుడు త్రోసిపుచ్చేసరికి, ఇక తరువాతి కార్యక్రమ మేదీ కొనసాగడానికి వీలులేకుండా వారు పెద్ద పెట్టున అల్లరిచేయవలసినదేనా ? ఈ సందర్భంలో ఒక శాసనసభ్యుని అధ్యక్షుడు సభనుండి వెడలవలసినదిగా చెప్పినప్పుడు, ఎలా వెళ్లగొట్టగలరో చూస్తామంటూ ప్రతిపక్షాలవారంతా ఎదురుతిరిగి మరింతగా గలభా చెయ్యడానికి సిద్ధం కావడమేనా? ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడేతీరు ?

రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన ఇంతకంటె కొంత హెచ్చు స్థాయిలోకి పోయింది. రక్షకభటులచేత బలాత్కారంగా బయటికి గెంటించుకోడం వారు ఘనతగా భావించుకొన్నారు. అంతే కాదు, అలా గెంటించుకోడంలో వారి కెదురుతిరిగి బల ప్రయోగం చెయ్యడం సైతం గొప్పగానే వారికి గోచరించింది. పార్లమెంటరీ మర్యాదలను భ్రష్టు పరుస్తున్నామని వారు ఏకోశానా అనుకోరేదు.

లోక్‌సభలో ఆర్థిక మంత్రి శ్రీ శచీన్ చౌధురిని మాట్లాడనివ్వకుండా ప్రతిపక్ష సభ్యులు చేసిన అల్లరి బాధ్యతలు తెలియని బడిపిల్లలు చేసినట్లుగా ఉన్నది. తమ అవిశ్వాసతీర్మానంపై చర్చను అధ్యక్షులు అనుమతించే వున్నారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి ప్రతిపాదన అనంతరం అది ఎలాగూ చర్చకు రానే వస్తుంది. అప్పుడు తమ కసిదీరా ప్రభుత్వాన్ని దూయబట్టే సందర్భాలకు కొదువ వుండదు. ఇంతలోనే ఈ తొందర దేనికి? ఆర్థిక మంత్రి మాట్లాడడానికి లేచినప్పుడెల్ల రణగొణధ్వనిచేస్తూ సభావ్యవహారాని కంతరాయం కల్పించడ మెందుకు? ఇది ఎంత మాత్రమూ హర్షించదగిన విషయంకాదు.

ఈ గలభాల సందర్భంలో అధ్యక్షులు వేర్వేరు కాలముల మేరకు నలుగురు సభ్యులను సస్పెండు చేయడం జరిగింది. వీరిలో నొకరు ఈ వర్షాకాలపు సమావేశాలకు తిరిగి హాజరుకావడానికి వీలులేకుండా బహిష్కృతులైనవారు. ఇట్టి సన్నివేశాలను తెచ్చిపెట్టడంవల్ల ప్రతిపక్షాలవారు సాధించగలుగుతున్నదేవిటో అర్థంకాదు. ఇకనైనా, ఆత్మపరిశోధన చేసికొని వీ రీ అనుచిత ధోరణులను విరమించరా ?

ఎన్నికల చట్టం సవరణ బిల్లు

మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— మూడవ సాధారణ ఎన్నికలపై సమర్పించిన నివేదికలో ఎలక్షన్ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించే నిమిత్తం ఎన్నికలచట్టాన్ని సవరిస్తూ బిల్లును ఈ పార్లమెంటు సమావేశంలోనే ప్రతిపాదించడం జరుగుతుందని న్యాయశాఖలో మంత్రి శ్రీ పట్టాభిరామన్ తెలియజేశారు.

శ్రీ జగత్‌నారాయణ సిన్హా ప్రశ్నకు సమాధానంగా మంత్రి నిన్న రాజ్యసభలో ఈ సమాచారం అందజేశారు.

ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల ప్రణాళిక, పోలింగ్, వోట్లలెక్కింపు, ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి కమిషన్ సిఫార్సులు చేసింది.

736 మంది హానోయ్ సైనికుల మృతి

19 రోజులపాటు సాగిన పోరాటంలో

సైగాన్, జూలై 26:— దక్షిణ ఉత్తర వియత్నాంలమధ్య సరిహద్దుకు దక్షిణంగావున్న ఒక దిట్టమైన అడవిలో 19 రోజులుగా కొనసాగిన పోరాటంలో అమెరికన్ నౌకాదళ సైన్యం కనీసం 736 మంది ఉత్తరవియత్నాం సైనికులను హతమార్చారని ఒక అమెరికన్ సైనికప్రతినిధి నేడు అన్నారు.

డాంగ్ హాయ్‌కి సమీపంలో ఉన్న పెట్రోల్ డిపోలపై దాడి

17 వ అక్షాంశరేఖకు ఉత్తరంగావున్న డాంగ్‌హాయ్‌కి వైఋతి దిశను 37 మైళ్లదూరంలోని పెట్రోలు డిపోలపై అమెరికన్ విమానాలు నిన్న తిరిగి బాంబులు వేశాయి. దాడులఫలితంగా నాలుగు పెద్ద పేలుడులు 39 చిన్న పేలుడులుసంభవించినవని పైలట్లు అన్నారు.

అమెరికన్ వైమానికులవిచారణ

వాషింగ్టన్, జూలై 26:— ఖైదీలుగా పట్టుబడిన అమెరికన్ వైమానికులను ప్రస్తుతంలో విచారణకుపెట్టే అభిప్రాయం ఉత్తర వియత్నాంకులేనట్లు దౌత్యవర్గా లద్వారా తమకు సమాచారం అందిందని వైట్‌హౌస్ ప్రకటించింది.

ప్రెసిడెంట్ హోచిమిన్ కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి నిన్న పంపిన తంతి వార్తకుయిది అనుగుణంగానేవున్నదని ప్రెసిడెంట్ జాన్సన్ ప్రతినిధి శ్రీ బిల్ మోయర్స్ అన్నారు.

అమెరికా విమానదాడులుజరిపే కేంద్రాలలో అమెరికన్ ఖైదీలను వుంచాలన్న సూచన ఆచరణసాధ్యమైనది కాదని వియత్నామీస్ వర్గాలవారు త్రోసివేశారు.

అమెరికన్ ఖైదీలలో ఒక్కొక్కరిని హానోయ్‌లోని విద్యుత్కేంద్రాలపైన, ముగ్గురు వైమానికులను నగరమధ్యంలోను, ఒకరిని ప్రెసిడెంట్ భవనం కప్పుమీద నిలబెట్టవచ్చుననే సూచనపై విదేశీవర్గాలు సాగిస్తున్న ఊహాగానంపై వ్యాఖ్యానించిన సందర్భంలోనే వియత్నామీస్ వర్గాలవారు ఆ సూచనను త్రోసివేశారు.

మేనేజింగ్ ఏజన్సీల రద్దుపై త్వరలో నిర్ణయం

రాజ్యసభలో మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— దేశంలో మేనేజింగ్ ఏజన్సీలను రద్దుచేసే విషయమై ప్రభుత్వం 'కాలయాపన' చేస్తున్నదని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేష్‌గుప్తా నిన్న రాజ్యసభలో చేసిన ఆరోపణను న్యాయశాఖమంత్రి శ్రీ డి. ఎస్. పథక్ ఖండించారు.

ఈవిషయంపై దర్యాప్తు సంఘం చేసిన సిఫార్సులు ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవని, ఉన్నతస్థాయిలో వీటిని పరిశీలించడం జరుగుతున్నదని మంత్రి తెలియజేశారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.

కొత్త రక్షణాబలం ఏర్పాటుకు 'నాటో' రాజ్యాల నిర్ణయం

పారిస్, జూలై 27:— ఉన్న సాధన సంపత్తి ఆధారంగా అయిదేళ్లపాటు ఉత్తర అట్లాంటిక్ రక్షణసైన్యాన్ని ఏర్పాటుచేసుకోవడానికి అవకాశమిచ్చే ఒక కొత్త పథకానికి ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల రక్షణ మంత్రులు నిన్న అంగీకరించారు.

లోగడ ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ 30 డివిజన్ల సైన్యం ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యం పెట్టుకొంది. అది యింతవరకు నెరవేరనే లేదు.

రక్షణ మంత్రులు సైన్యం విషయంలో కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోలేదు. అయితే మధ్య యూరపులో 27 డివిజన్ల సైన్యాన్ని అట్టేపెట్టడానికి రక్షణ వ్యవస్థ ప్రయత్నించవచ్చు.

ఇదిగాక నాటో రక్షణసైన్యం నుంచి జూలై మొదటి తేదీకి రెండు ఫ్రెంచి సైనిక దళాలు ఉపసంహరించబడతాయి.

ఇప్పుడు యూరోపులో మిత్రరాజ్యబలాల సర్వసేనాధిపతిగా వున్న జనరల్ లెమ్నిట్జర్ ఈ రెండు డివిజన్ల సైన్యాన్నిఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ సైన్యంక్రింద తెచ్చిపెట్టలేదు. జర్మనీలో ఈ బలాల భవితవ్యంపై ఒప్పందం జరిగే వరకు ఆయన వాటి విషయం అలా వదలివేశారు.

నాటో రక్షణమంత్రుల సమావేశానంతరం వెలువడిన ప్రకటన వారు నాటో రాజ్యాలు రక్షణ విషయంలో అంగీకరించిన పథకానికి అనుగుణంగా యూరోపు ఆగ్నేయ రంగం అట్టేపెట్టడం సైన్యానికి ఏ రాజ్యం ఎంతబలం సమకూర్చవలసినదీ క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నది. ఈ సైన్యాన్ని కయ్యే వ్యయాన్ని నాటో రాజ్యాలు సమానంగా భరించాలని కూడా అనుకొన్నారు.

1970 వరకు గల కాలంలో సైన్యాల విషయంలోనేమి, ఇతర విషయాలలోనేమి చెయ్యదగు మార్పులను గురించి కూడ ఆలోచించారు, నాటో బలాలకు సమకూర్చడానికి, సైన్యాలను సమకూర్చడానికి ప్రోత్సహించే షరతులు ప్రత్యేకంగా పరిగణించబడగలవని ఈ ప్రకటన వివరించింది.

బ్రిటన్‌కు నాటో వ్యవస్థ సభ్యత్వం మూలంగా బాకీల చెల్లింపు విషయంలో ఏర్పడిన చిక్కుల సమస్య తీరే మార్గం కనుగొనని పక్షాన సైనికంగాను, ఆర్థికంగాను ఎదురుకాగల చిక్కులను గురించి బ్రిటిష్ రక్షణమంత్రి ప్రస్తావించారు.

'హిందూమహాసముద్రంలో విదేశ స్థావరాలకు అవకాశం ఇవ్వబోము'

బ్రిటన్‌కు ఈ విషయం స్పష్టంచేసినట్టు రాజ్యసభలో శ్రీ స్వరణ్‌సింగ్ స్పష్టీకరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 26— హిందూమహాసముద్రంలో యేవిదేశస్థావరాన్ని నెలకొల్పడాన్నయినా, భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఈ ప్రాంతంలో 'పోలారిస్' జలాంతర్గాములను ప్రవేశపెటడానికి ఎట్టిప్రయత్నాలు జరిగినా సహించేదిలేదని బ్రిటన్‌కు భారతప్రభుత్వం నిష్కర్షగా తెలియజేసిందని విదేశాంగ వ్యవహారాల మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు రాజ్యసభలో ప్రకటించారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పోలారిస్ జలాంతర్గామి స్థావరాన్ని నెలకొల్పడానికి బ్రిటన్ ప్రయత్నిస్తున్నట్టు వెలువడిన వార్తలపై పలువురుసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంచెపుతూ, ఈ విషయం అధికారరీత్యా ధ్రువీకరణ రాలేదని, కాగా, ప్రస్తుతానికి అటువంటి స్థావరాన్ని నెలకొల్పే ఉద్దేశం ఏదీలేదని బ్రిటిష్‌ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ ఇటీవల కామన్స్ సభలో ప్రకటించారని శ్రీ స్వరణ్‌సింగ్ వివరించారు.

విదేశస్థావరాలవిషయంపై భారతప్రభుత్వం విధానాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రపంచంలో యేప్రాంతంలోనైనా సరే విదేశస్థావరాల ఏర్పాటును భారతదేశం వ్యతిరేకిస్తుందని, ప్రత్యేకించి హిందూమహాసముద్ర ప్రాంతంలో విదేశ స్థావరాలు నెలకొనడం, ఇండియా భద్రతకు ఇప్పుడుకాకపోతే మరొకప్పుడైనా ప్రమాదకరంగా పరిణమించక పోవచ్చునని చెప్పడానికి అవకాశం లేదుకనుక నిజంగా ఇదిమనకు ఆందోళన కలిగించే విషయమని శ్రీ స్వరణ్‌సింగ్ అన్నారు.

భారతదేశానికి చేరువలో విదేశీసేనలు స్థావర మేర్పరచుకొనడం ప్రమాదకరంకాదని త్రోసిపుచ్చడానికి వీలులేదని శ్రీ బి. కె. సి. సిన్హా వెలిబుచ్చిన అభిప్రాయంతో శ్రీ స్వరణ్‌సింగ్ ఏకీభవించారు.

శ్రీ ఎస్. కె. వైశంపాయన్ అడిగిన ప్రశ్నకు సమాధానంచెపుతూ "హిందూ మహాసముద్రంలో స్థావరాలు నెలకొల్ప డానికి ఇంపీరియలిస్టుల పన్నుగడలను" ఖండిస్తూ 1964 లో కయిరో ప్రకటనపై భారత ప్రభుత్వం సంతకంచేసిన విషయాన్ని శ్రీ స్వరణ్‌సింగ్ సభవారికి గుర్తుకుతెచ్చారు.

మారిషియస్‌దీవుల ప్రాంతీయ సమగ్రతకు భంగకరంగా, దానివిచ్ఛిత్తికి దారితీసే ఎటువంటిచర్యలు తలపెట్టవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తిచేస్తూ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 20 వ సమావేశం చేసినతీర్మానాన్ని భారతదేశం బలపరచిన విషయాన్ని కూడా ఆయన సభవారి దృష్టికితెచ్చారు. మారిషియస్‌లో కొంతభాగాన్ని చీలదీసి 'కమ్యూనికేషన్ కేంద్రం' ఒకదాన్ని అక్కడ నెలకొల్పడానికి బ్రిటన్ సంకల్పించినట్లు అప్పట్లో వార్తలువ్యాపించాయని శ్రీస్వరణ్‌సింగ్అన్నారు.

పేరునుబట్టే హిందూమహాసముద్రానికి తనే అధినేతనన్న ధోరణితో భారతదేశం వ్యవహరించడానికి వీలులేదని శ్రీ స్వరణ్‌సింగ్ ఈసందర్భంలో స్పష్టంచేశారు. అయితే ప్రాంతీయ జలాల విషయంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమలులలో ఉన్నవని, భారతదేశం ఈ సముద్రంపై తనహక్కులను పరిరక్షించుకుంటుందని శ్రీ స్వరణ్‌సింగ్ అన్నారు.

చెరకు పంటలో మహారాష్ట్రం ముందంజ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— ఆంధ్రప్రదేశ్‌లో చెరకు 3.30 లక్షల ఎకరాలలో మూడున్నరలక్షల టన్నులు పండిస్తున్నారు. ఇక మహారాష్ట్రంలో 3.25 లక్షల ఎకరాలలో ఆరున్నర లక్షల టన్నులు పండిస్తున్నారు.

బీహార్ రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలలో మూడున్నర లక్షల టన్నులు పండిస్తున్నారు.

చక్కెర ఫ్యాక్టరీలలో సున్నపురాయి వాడకం తగ్గించే పరిశోధన

హైదరాబాద్, జూలై 26:— చక్కెర ఫ్యాక్టరీలలో సున్నపురాయి వాడకం తగ్గించే పద్ధతిని భారత చక్కెర నిపుణుల సంఘం కనిపెట్టింది.

ఈపద్ధతివలన సున్నపురాయి వాడకంలో మూడింట ఒకవంతు తగ్గుతుంది.

ఈపద్ధతి ఫలితంగానే నేలబొగ్గు వాడకం కూడా కొంత కలిసివస్తుంది.

సమితిలో భూటాన్ సభ్యత్వం సమస్య

లోకసభలో మంత్రి వివరణ

న్యూఢిల్లీ, జూలై 26:— మిత్రరాజ్యసమితిలో సభ్యత్వబాధ్యతను స్వీకరించేస్థితిలో ఇంకా భూటాన్ లేదని భూటాన్‌రాజు ఇటీవల ఢిల్లీలో సంభాషణలు జరిపినప్పుడు వ్యక్తంచేశారు.

నిన్న లోక్‌సభలో శ్రీ హెచ్. ఎన్. ముఖర్జీ అడిగిన ప్రశ్నకు సమాధానంఇస్తూ విదేశాంగశాఖ స్టేట్‌మంత్రి శ్రీ దినేష్‌సింగ్ ఈవిషయం తెలియజేశారు.

తగిన సమయంలో ఈ విషయాన్ని ప్రభుత్వంసానుభూతితో పరిశీలించగలదని ఆయన అన్నారు.

లండన్, జూలై 26:— పారిస్, యూరప్‌లోని తదితర కేంద్రాలలో గిరాకీబట్టి పౌండుస్టెర్లింగ్‌రేటు డాలర్‌కంటె నిన్న ఉదయం కొద్దిగా పెరిగింది.

ఖాదీబోర్డుకు ఉత్పత్తి కేంద్రాలను ఒప్పగించాలి

కమిషనర్ ఎ. భగవంతరావు విజ్ఞప్తి

కడప, జూలై 26:— ఖాదీ కమిషన్ ఖాదీ ఉత్పత్తి కేంద్రాలను, పీటి కార్యకలాపాలను కమిషన్‌నుంచి ఖాదీ బోర్డుకు ఒప్పగించివేయాలనియిటీవలనయిక్కడ రాష్ట్ర ఖాదీ గ్రామీణపరిశ్రమల ఛైర్మన్ శ్రీ ఎ. భగవంతరావు ఖాదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ విజ్ఞప్తిచేశారు.

అలాగునచ ఒప్పగింత చేసినట్లయితే ఖాదీ ఉత్పత్తి యిదివరకటికంటె రెండింతలు కాగలదనికూడా శ్రీ భగవంతరావు అన్నారు.

ఖాదీ కమిషన్‌కు, ఖాదీబోర్డుకు మధ్య ఎటువంటి వ్యత్యాసంలేదని, అలాంటిది ఉన్నదనుకోవడం 'ఆత్మహత్యాసదృశం' కాగలదని శ్రీ భగవంతరావు అన్నారు. ప్రస్తుత పరిస్థితి మారిపోగా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు ఏకీకృతమై, ఒకేఒక అధ్వర్యం క్రిందికి రావాలని ఆయన చెప్పారు. [illegible] అని ఆయన తెలియజేశారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలలో కార్యకర్తలు చేస్తున్న నిస్వార్థ సేవాపరాయణతకు ఆయన తన అభినందనలను తెలియచేస్తూ, ప్రస్తుతించారు. కార్యకర్తల సమస్యలను, కోరికలను పరిష్కరించి, తీర్మానంలో తన శక్తికొలది సహాయంచేయగలనని ఆయన వాగ్దానంచేశారు.

ఖాదీ కార్యకర్తలకు మద్రాసు రాష్ట్రంలో వలెనే వడ్డీలేని బుణాలయిచ్చి, సౌకర్యాలు కల్పించవలెనని, ప్రభుత్వంనుండికూడా కార్యకర్తలకు సౌకర్యాలను కల్పించే నిమిత్తం కృషిచేయవలసిందిగా కార్యకర్తలు శ్రీ భగవంతరావును అభ్యర్థించారు. ఈసందర్భంగాజరిగినసభకు శ్రీ బి. రత్నసభాపతి అధ్యక్షత వహిస్తూ ఖాదీ పరిశ్రమ విషయంలో కడప జిల్లాకు ప్రాముఖ్యత యివ్వవలసిందిగా కోరారు. (ఎ.పి)

సోవియెట్ ప్రగతి పట్ల ఇండియా శ్రద్ధాసక్తులు

రష్యన్ ప్రజలు మహత్తర విజయాలు సాధించారని శ్రీ కామరాజ్ ప్రశంస

[ఆంధ్రప్రభ ప్రతినిధి] దుషాంబె, జూలై 22:— సోవియెట్ యూనియన్ సాధిస్తున్న మహత్తరమైన అభ్యున్నతిని ఇండియా శ్రద్ధాసక్తులతో గమనిస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్ నేడిక్కడ అన్నారు. ముఖ్యంగా, లెనిన్ నాయకత్వానసాగిన అక్టోబరు విప్లవం అనంతరం సోవియెట్ సెంట్రల్ ఆసియా సాధించిన అభ్యున్నతి అత్యంత గణనీయమైనదని ఆయన అన్నారు.

తమగౌరవార్థం తజికిస్థాన్ పార్లమెంట్ ఇచ్చిన విందులో శ్రీ కామరాజ ప్రసంగించారు. "విప్లవానంతరం మీరుమహత్తరమైన అభివృద్ధిని సాధించారు. కానీ మీప్రజలు ఎన్నో త్యాగాలుచేసి, ఎంతో కృషి చేసినందువల్లనే ఇంతటి అభ్యున్నతిని సాధించగలిగారు." అన్నారు శ్రీ కామరాజ. "మీ అభ్యున్నతిని చూచి ఏదోవిధంగా మేముకూడా అలాంటి అభ్యున్నతిని సాధించాలని ఎంతో ఆరాటపడుతూ కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మీప్లానింగ్ మా భౌతికప్రగతిసాధనకు ఒకవిధంగా మార్గదర్శకం కాగలదు"—అన్నారాయన.

అంతర్జాతీయవ్యవహారాలనుగురించి ప్రస్తావిస్తూ శ్రీ కామరాజు, సోవియెట్ యూనియన్ వలెనే ప్రపంచంలో సుస్థిరశాంతి రావాలని ఇండియా అభిలషిస్తున్నదని తెలియజేశారు. కొత్తగా తల ఎత్తే యుద్ధప్రమాదాన్ని నివారించాలని ఆయన అన్నారు. భారత, సోవియెట్‌యూనియన్‌లు రెండూ ఇలా ఒకేలక్ష్యాలకు, ఆశయాలకు కట్టుబడి ఉన్నందున రెండు దేశాలమధ్య విడదీయరాని మైత్రి సంబంధాలు దినదినాభివృద్ధిచెందడం జరుగుతున్నదని ఆయన అభివర్ణించారు.

శ్రీమతి ఇందిరాగాంధీ సోవియెట్ పర్యటన గురించి కూడా శ్రీ కామరాజు ప్రస్తావించారు. భారతప్రధాని పర్యటన ఇండోసోవియెట్ మైత్రి మరింత పటిష్టం కావడానికి తోడ్పడినదని ఆయన అన్నారు. ఈ రెండుదేశాల స్నేహసంబంధాలు అభివృద్ధి కావడం, ప్రపంచ శాంతిపరిరక్షణకు దోహదకారి కాగలదనిఆయనఅన్నారు. గాంధీమహాత్ముని నాయకత్వాన భారతప్రజలు స్వాతంత్ర్య పోరాటాన్ని సాగించిన విషయాన్ని శ్రీ నెహ్రూ నాయకత్వాన నవభారత నిర్మాణానికి కృషిచేసిన విషయాన్నికాంగ్రెస్‌అధ్యక్షుడు ప్రస్తావించారు.

అంతకుముందు తజికిస్థాన్ అధ్యక్షుడు శ్రీ మఖ్‌ముదుల్లా ఖొలోవ్ ప్రసంగిస్తూ మిత్రదేశమైన భారతదేశంనుండి వచ్చే నాయకులకు సోవియెట్ ప్రజలు స్నేహాభిమానాలతో స్వాగతం ఇస్తారని పేర్కొన్నారు. భారత ప్రజలపట్ల సోవియెట్ ప్రజలకు ఎంతో అభిమానం కలదని, సామ్రాజ్యవాదుల వలస పాలన నుండి విముక్తిపొందిన కొలదికాలంలోనే ఇండియా గణనీయమైన అభివృద్ధిసాధించినదని ఆయన వివరించారు.

తజికిస్థాన్ కమ్యూనిస్టుపార్టీ ప్రథమ కార్యదర్శి శ్రీ జబ్బర్‌రసూలోవ్‌తో శ్రీ కామరాజు ఒకగంటసేపు సుదీర్ఘచర్చలు జరిపారు. తజికిస్థాన్ వ్యవసాయక్షేత్రాన్ని, ఇంకా అనేక ముఖ్యప్రదేశాలను శ్రీకామరాజుసందర్శించారు. ప్రతిచోట సోవియెట్ ప్రజలు ఆనందోత్సాహాలతో ఆయనకు స్వాగతం ఇచ్చారు. నిన్న స్థానిక థియేటర్‌లో ఒక సాంస్కృతిక ప్రదర్శనాన్ని తిలకించారు. ఒక వస్త్రాలమిల్లును కూడా ఆయన సందర్శించారు.

ఇండియాలో భాషాసమస్యకు పరిష్కారం

విలేకరులసమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ కామరాజు, సోవియెట్ యూనియన్‌లో అనేక భాషలకూ ఒకేలిపిని ప్రవేశపెట్టినందువల్లనే సోవియెట్ యూనియన్‌లో భాషాసమస్య పరిష్కారమైనట్లు కనిపిస్తున్నదని అన్నారు. ఇండియాలోకూడా ముద్రణ పొందితే రోమన్ లిపిని ప్రవేశపెట్టి, అదేవిధంగా ఇతర భాషలను కూడాదానిని ఉపయోగిస్తే, సమస్య పరిష్కారం కావచ్చునేమోనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

దఫాలవారీగా అమెరికాకు సొమ్ము చెల్లింపు

ఆహార దిగుమతులపై శ్రీ ఫ్రీమన్ సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వాషింగ్టన్, జూలై 26:— అమెరికా నుండి కొనుగోలుచేసిన ఆహారధాన్యాల ఖరీదు డాలర్లలోనే చెల్లించాలని ఇండియాను ఒత్తిడి చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అమెరికన్ కాంగ్రెస్‌కు ఎట్టి సంబంధం లేదు.

ప్రెసిడెంట్ జాన్సన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక సందేశంలో ఈ విషయమై అయిదు సంవత్సరాల గడువు యిచ్చారు. అంతేగాక "స్వాతంత్ర్యరక్షణకై ఆహారం" బిల్లును ప్రతినిధుల సమావేశంమాత్రం ఆమోదించింది. ఇంకా ఈ బిల్లు సెనెట్‌ముందేవున్నది. ఈ విషయాలను ఆహారమంత్రి ఆర్విల్ ఫ్రీమన్ నిన్న ఒక టెలివిజన్ యింటర్వ్యూలో తెలియజేశారు.

ఇండియా విషయంలో మాత్రం అంతే ఏళ్లు గడువు యివ్వడానికి కాంగ్రెస్ వ్యతిరేకించారని భారతపరిశీలకులు భావిస్తున్నారు.

పరిస్థితులనుబట్టి దఫాలవారీగా చెల్లించడానికి వీలుగా బిల్లును సాధ్యమైనంత త్వరలో అమలు పరచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు శ్రీ ఫ్రీమన్ తెలియజేశారు.

ఇండియాకు సంబంధించి, తీవ్రమైన ఆపత్పరిస్థితి సంభవించకపోయిన పక్షంలో డాలర్లలో సొమ్ము వసూలుచేయడానికి ఐదు అయిదేళ్ళ గడువు యివ్వవలసిన ఆవశ్యకత లేదని శ్రీ ఫ్రీమన్ స్పష్టంచేశారు.

వియత్నాంపై కొసిగిన్— ఇందిరాగాంధీ సంయుక్త ప్రకటన దృష్ట్యా డాలర్లలో సొమ్ము వసూలుచేయడానికి ప్రభుత్వం నిశ్చయించిందన్న అమెరికన్ విలేఖరి సూచనను శ్రీ ఫ్రీమన్ తిరస్కరించారు. ఆహారోత్పత్తికి ఇండియాలో అధికప్రాధాన్యం ఇవ్వబడేటట్లు చేయడానికై ప్రెసిడెంట్ జాన్సన్ వేసిన ఎత్తుగడలని అభిజ్ఞవర్గాలవారు భావిస్తున్నారు.

అధిక ఆహార ఉత్పత్తిసాధనకు భారతదేశం చేస్తున్న కృషిని శ్రీ ఫ్రీమన్ ప్రశంసించారు.

గ్రహబలం

28-7-1966 గురువారం

దక్షిణదిశ ఆకాశయానములు కూడదు. ఉదయం:వ్యాపారంలో సాహసించతగుసమయం కాదు. విశేష పెట్టుబడులు అనుకూలించవు. రాజకీయాలకు, స్థలచలనాది మార్పులకు మంచిదికాదు. సాయంత్రం: ప్రయాణాలు కూడదు.

మేషం : మీ ఆశలే అప్పు యథార్థమైన ఉపయోగం ఏమీ ఉండదు. పంచకుల మాటలు నమ్మి దండుగ పడకండి. వృత్తిలో అనుకూలత తక్కువ. బాధ్యతగల పనులలో పొరపాట్లు దొర్లుతవి. ఒకరివల్ల మాట రాకుండా చూచుకోండి.

వృషభం : మీమాట ఎవ్వరూ కాదనరు. గౌరవప్రదంగా పనులు నెరవేరుతవి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. వృత్తి వ్యాపార కార్యక్రమాలన్నీ సహజంగా సాగిపోతవి. విద్యా వైజ్ఞానిక విషయాలలో పూజ్యత లభిస్తుంది.

మిథునం : ముందు కొంత సంఘర్షణ జరిగితే అప్పు తలచిన పని లోక రూపానికిరాదు. అయితే మీ శ్రమకు, ఖర్చుకు తగ్గ ప్రయోజనం సాధించకలుగుతారు.

కర్కాటకం : మూఢనమ్మకాలతో మోసపోగల అవకాశాలున్నవి. వ్యయ ప్రయాసలకోర్చి వ్యాపారవ్యవహారాల్లో కొంత ప్రయోజనం సాధించకలుగుతారు. ఏదోవిధముగా డబ్బు చేతికంది అవసరములు గడుస్తవి.

సింహం : వృథా శ్రమ, ధన వ్యయం తప్ప, పనులు మాత్రం కావు. వృత్తిలో తోటి వారిలో అనవసరమైన వాదాలు తేరాలు వస్తవి. కుటుంబ విషయాలు కూడా ఏదోరూపంలో కొంచెం చీకాకుపర్చగలవు. అప్పటికే ఓర్పు మీకు అవసరం.

కన్య : అనుకొన్నవి అనుకొన్నట్లుగా పనులు నెరవేరుతవి. అవసరములకు కావలసిన ధనం, మిత్రసహాయం వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రయోజనం సమకూరుతుంది.

తుల : పెద్ద, మర్యాదలను పాటించకుండా వాదాలకు దిగేవారుంటారు. నిబ్బరం, నిగ్రహం అవసరం. ఒకదాని కొకటి సంబంధించకుండా వృత్తితోకార్యభారము, కుటుంబ ఖర్చులు పెరుగుతవి. ఏదో విధంగా సమర్థించుకుంటారు.

వృశ్చికం : పరిస్థితులు అనుకూలించి తలచిన పనులు సంతృప్తికరంగా నెరవేరుతవి. వృత్తికి సంబంధించిన అనుకూల వార్త, అంది మనసుకు స్థిమితం చిక్కుతుంది. మిత్రులతో కలసి శుభ సంతోష కార్యాలలో పాల్గొంటారు.

ధనుస్సు : ఎవరిని అతిగా నమ్మకండి. మీ ప్రయత్నాలను ముందుగా తెలిసికొని విరోధులకు అందించేవారు ఉంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను జాగ్రతగా నిర్వహించాలి. తప్పులు వెదుకజూచేవారికి అవకాశం ఇవ్వవద్దు.

మకరం : అన్నివిధాలా అనుకూల సమయం. మీ ప్రయత్నాలు, ప్రయాణాలు జయప్రదంగా నెరవేరుతవి. వృత్తి వ్యాపారాలు ద్వైవికంగా కొంత మేలు జరుగుతుంది.

కుంభం : వ్యవహారానుకూలం, పదుగురిలో మీ మాటకు గౌరవం, వృత్తి మార్గాలలో శ్రమకుతగ్గ ప్రయోజనం లభిస్తవి.

మీనం : మనసు పరిపరివిధాల పోతూ ఉంటుంది. ఏకాగ్రతగా ఏ పనీ చేయలేరు. వృత్తి వ్యాపారక్రమాలన్నీ సహజంగా జరిగిపోతవి. ప్రయాణ అవసరములు కలుగవచ్చు.

దేశం నలుమూలలా అసుర ప్రవృత్తుల స్వైరవిహారం

రాష్ట్రపతి రాధాకృష్ణన్ తీవ్ర హృదయాందోళన

మైసూరు, జులై 25:— ఆసేతుశీతనగం యీ నాడు విచ్చలవిడిగా చెలరేగుతున్న పరమ హేయ హింసా దౌర్జన్యాది అసురప్రవృత్తులను, భాషా, రాష్ట్ర, కులాది క్షుద్ర విభేద పరిగణనశీలసముత్పన్న తుచ్ఛ భేదదృష్టి, సర్వదుష్ట దుష్ట సంకుచిత చిత్తవృత్తులను రాష్ట్రపతి రాధాకృష్ణన్ నేడిచట ప్రసంగిస్తూ తీవ్రంగాగర్హించారు.

మానస గంగోత్రితో స్థాపించబడిన మైసూరు విశ్వవిద్యాలయ నూతన భవన శ్రేణిలో స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి రాధాకృష్ణన్ తమ తీవ్ర హృదయావేదనను యింకా యిలా వ్యక్తీకరించారు "దేశంపైకి ఒకసారి చూడండి. ఏదో నైతిక ప్రళయం ముంచుకువస్తోంది. ప్రజలు దానికి బలికాబోతున్నారు. ప్రజలు తాము యీ జాతికి, యీ దేశానికి చెందినివారివలె ప్రవర్తిస్తున్నారు. భారతదేశ గౌరవప్రతిష్ఠలను సులిపం చేస్తున్నారు. ఈ దేశం వారిదీ, నాదీ, మీదీ, మనది— అని వారు గుర్తించినట్లు కనుపించడంలేదు. ఇందువల్ల ప్రజలయొక్క, ప్రభుత్వంయొక్క, ఆస్తిపాస్తులు సర్వనాశనం కాక తప్పదు. ఈ సంధి సమయంలో మనం విద్యా పరమార్థమేమిటో తెల్సుకోవాలి. సదసద్వివేకమే విద్య. మన సర్వవ్యవహార వ్యాపారములందు హింసారేఖ ఒకటి కొట్టవచ్చినట్లు కనుపడుచున్నది. తిరుగుబాటుదారుకు, హంతకునికి జన్మభూమి యిదే. మీరు నిజమైన విద్యార్థులైతే యీ పరమహేయ హింసాప్రవృత్తిని అధిగమించాలి. ప్రజాస్వామ్యమూ, హింసా ఒకగాటిని నడవవు.

"దేశం నలుమూలల ఉన్న పెద్దాపులను ఒకచోటికి చేర్చడమే మైసూరు విశ్వవిద్యాలయ ప్రధానలక్ష్యం. ఇందులో సంకుచిత దృక్పథానికి తావులేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చాల తప్పు. ప్రభుత్వ ఆస్తులు మన ఎల్లరివీ అను విషయాన్ని మనం తరుచు మరిచిపోతున్నాము. ప్రభుత్వ ఆస్తికి ఎవరు ఏవిధంగా నష్టంకలిగించినా, ఆ నష్టం మనం అందరం భరించవలసి ఉంటుంది"

శ్రీ హెచ్. వి. ఆర్. అయ్యంగార్ కూడ ప్రసంగించారు.

కామన్వెల్తు ప్రధానుల సమావేశం

ప్రధాని హాజరయే విషయంపై ఇంకానిర్ణయించలేదని ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— వచ్చే సెప్టెంబరులో జరుగనున్న కామన్వెల్త్ ప్రధానమంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ హాజరు కావాలా అనేవిషయంపై ఇంకా నిర్ణయం కైకొనలేదని విదేశవ్యవహారాల శాఖలో స్టేట్‌మంత్రి శ్రీ దినేశ్ సింగ్ నేడు రాజ్యసభలో తెలియ జేశారు.

కామన్వెల్త ప్రధానుల సమావేశానికి తాము హాజరు కాజాలనని ప్రధానమంత్రి బ్రిటన్‌కు తెలియ జేయలేదనికూడా ఆయన శ్రీ యస్. ఆర్. స్వామికి సమాధానం చెబుతూ అన్నారు.

రొడేషియాలో పరిణామాలపై చర్చించేందుకు త్వరలో కామన్వెల్తు ప్రధానుల సమావేశం లాగోస్‌లో జరుగాలనే విషయాన్ని భారత ప్రభుత్వం బ్రిటన్ దృష్టికి గొనివచ్చిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలోఅన్ని గ్రామాలకు గ్రంథాలయాలు

శ్రీ రాఘవరెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూలై 25:— చతుర్థ ప్రణాళికాంతానికిముందే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు గ్రంథాలయాలు ఏర్పడగలవని గ్రంథాలయాల డిప్యూటీ డైరెక్టరు శ్రీ కె రాఘవరెడ్డి తెలిపారు.

ఆయన నిన్న మల్కాజిగిరిలో బ్రాంచి గ్రంథాలయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఈ విషయం చెప్పారు. తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీటి.హయగ్రీవాచారిసభకుఅధ్యక్షతవహించారు.

గ్రంథాలయోద్యమం ఇపుడు దాదాపుసగం రాష్ట్రంలో వ్యాప్తమైవుందని శ్రీ రాఘవరెడ్డి చెప్పారు.

వెయ్యి నుంచి ఐదువేల జనాభావరకు ఒక గ్రంథాలయం, 5 వేలనుంచి 50 వేలవరకు జనాభా ఒక బ్రాంచి గ్రంథాలయం వుండగలదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోగల మొత్తం 750పట్టణాలలోనూ 350 పట్టణాలలో గ్రంథాలయాలు స్థాపించబడినవని, అన్ని జిల్లా కేంద్రాలకు కేంద్ర గ్రంథాలయాలుంటాయని శ్రీ రాఘవరెడ్డి చెప్పారు.

గతసంవత్సరం గ్రంథాలయోద్యమానికి రు. 12 లక్షలు కేటాయించగా, ఈ యేడు ఆ మొత్తం రు 40లక్షలకు పెరిగిందని శ్రీ రెడ్డి తెలిపారు.

మెదక్ జిల్లాలో హైస్కూళ్లసంఖ్య పెరుగుదల

హైదరాబాద్, జూలై 25.— మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం 35 మిడిల్ స్కూళ్ళు హైస్కూళ్ళుగామార్చ బడినవి. ఈ జిల్లా పరిషత్‌కు చెందిన మరో 22మిడిల్ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీస్కూళ్ళుగామార్చి అవి పంచాయతీసమితులకు అప్పగించబడినవి.

పంచాయతీసమితుల నిర్వహణలో వున్న మూడు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు హైస్కూళ్ళుగామార్చి వాటి నిర్వహణ జిల్లా పరిషత్తుకు మార్చబడింది.

కొండాపూర్ గ్రామంలోని ఒక హైస్కూలులో విద్యార్థుల సంఖ్య తగ్గినందున అదిఅప్పర్ ప్రైమరీ స్కూలుగామార్చబడింది.

లండన్‌బ్యాంకులో, ధర్మతేజకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జులై 25:— స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లండన్ బ్రాంచిలో డాక్టర్ ధర్మతేజ అకౌంటులోనుందు డిపాజిట్‌లో వున్న మూడు లక్షల పౌండ్ల స్టెర్లింగులు తమకు చెందాలని భారత షిప్పింగ్ కార్పొరేషన్ నేడు ఢిల్లీ సబ్‌జడ్జి శ్రీ జోగిందర్‌నాథ్ కోర్టులో ఒక దావా దాఖలుచేసింది.

ఈ సొమ్ము తన స్వంత అకౌంటులోదని డాక్టర్ ధర్మతేజ వాదిస్తుండగా షిప్పింగ్ కార్పొరేషన్, ఈ సొమ్ము జపాన్‌లోని మిట్సుబిషి ఇంటర్నేషనల్ కార్పొరేషన్ జయంతి షిప్పింగ్ కంపెనీకి ఇచ్చిన ఋణం అయినందున అది ఆ కంపెనీకి చెందాలని షిప్పింగ్ కార్పొరేషన్ వాదిస్తున్నది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లండన్ బ్రాంచిలోని ఈ సొమ్మును తీసుకోరాదని డాక్టర్ తేజనైన ఆంక్ష విధిస్తూనూ, బ్యాంకు ఈ సొమ్మునుంచి డాక్టర్ తేజకు ఆగస్టు 4 వ తేదీవరకు ఎలాంటి చెల్లింపు జరపరాదని నిషేధిస్తూనూ కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వును జారీచేసింది.

ఈ ఉత్తర్వుకు అభ్యంతరాలు- ఆగస్టు 4 వ తేదీన దాఖలు చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వు చేసింది.

ఆర్థికమంత్రి ప్రకటన

[1 పేజీ తరువాయి]

ఇదేవిధంగా రూపాయి విలువ తగ్గింపు వల్ల దిగుమతి వస్తువుల బదులు స్వదేశీ వస్తువులపై ఆధారపడే ధోరణి హెచ్చిందని సమర్థించారు.

కరెన్సీ మారకం రేటు తగ్గించడం వల్ల ఎగుమతులను పెంచడానికి అవకాశాలు తక్కువ అని నిరాశా నిస్పృహలతో సాగించే ప్రచారాన్ని ఖండించారు.

చర్చ వివరాలు

తరువాత జరిగిన చర్చలో స్వతంత్రపార్టీ సభ్యుడు శ్రీ మసాని మాట్లాడుతూ ఆర్థిక రంగంలో ఒడుదుడుకుల నివారించి, తిరిగి మారకంరేటు తగ్గించే ప్రకాశం లేకుండా చేయడానికి పంచసూత్ర పథకాన్ని ప్రతిపాదించారు.

శ్రీ మసానీ చేసిన సూచనలివి:

(1) లోటు ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. (2) ప్రభుత్వ పరిపాలనా వ్యయం బాగా తగ్గించాలి. (3) విదేశ ఋణాలను వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి సడలకుండా చేయడానికి, అత్యవసర పథకాలకు మాత్రమే వినియోగించాలి. (4)ఆర్థిక వ్యవస్థ బాగుపడేవరకు ప్లానింగు విధానాన్ని విరమించాలి. (5) ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించాలి.

వీటితోపాటు కంట్రోళ్ల విధానానికి స్వస్తి చెప్పాలని, ప్రత్యక్ష, పరోక్ష పన్నులను తగ్గిస్తూ ఈపాటికే పార్లమెంటరీ బడ్జెట్‌ను ప్రతిపాదించి వుండవలసిందని పేర్కొన్నారు.

చైనా ఆరోపణలు కేవలం నిరాధారాలు

పెకింగ్‌లేఖకు ఢిల్లీ సమాధానం

న్యూఢిల్లీ, జులై 26 :— భారతదేశంలో నివసించుచున్న చైనీయులను భారత ప్రభుత్వం సరిగా చూడటం లేదని, అవమానింపబడుచున్నారని వివరిస్తున్న చైనా ఆరోపణలు కేవలం నిరాధారములని, ప్రచారంకోసం దురుద్దేశ్యంతో కల్పించిన అభియోగాలని భారత ప్రభుత్వం నేడు పేర్కొన్నది.

జూలై 5 వ తేదీన న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి అందజేసిన లేఖలో భారత ప్రభుత్వం యిలా పేర్కొన్నది:

"భారతదేశంలో చైనీయులు యింకా నివసిస్తున్నారను యాథార్థ్యమే చైనా ఆరోపణలు నిరాధారమైనవని రుజువు చేయుచున్నది."

జనవరి 12 వ తేదీన చైనా పంపిన లేఖకు సమాధానంగా భారత ప్రభుత్వం పై లేఖను అందజేసింది. ఈ లేఖతోపాటు చైనా, భారత దేశాలమధ్య నడచిన మరి అయిదు లేఖలుకూడా నేడు పార్లమెంటు ముందు ఉంచబడినవి.

శ్రీ కామరాజ్ దుషాంబీ పర్యటన సమాప్తి

దుషాంబీ, జూలై 25:— కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. కామరాజు నేడు దుషాంబీలో తమ రెండు రోజుల పర్యటనను ముగించారు. ఆయన ఇక్కడ ఒక సమష్టి వ్యవసాయ క్షేత్రాన్ని, వ్యవసాయ సంస్థను, గ్రంథాలయాన్ని, బట్టలమిల్లును సందర్శించి, స్థానిక నాయకులతో చర్చలు జరిపారు.

శ్రీ కామరాజు మాస్కోనుండి తజకిస్థాన్ రాజధానియైన దుషాంబీకి శనివారం వచ్చారు.

శ్రీ కామరాజు నేడు తన వెంటవున్న భారతీయవిలేఖరులతో మాట్లాడుతూ సోవియెట్‌నుఉదహరించి ఇండియాలోకూడా ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉమ్మడి భాషను రూపొందించడం అవసరమన్నారు.

"ఇక్కడి ప్రజలు తమ ప్రాంతీయభాషతో పాటు ఉమ్మడి భాష అయిన రష్యన్ భాషను కూడాఅభ్యసించాలి. కాలం గడచినకొద్దీ ఇండియాలో కూడా ప్రాంతీయ భాషలకుప్రాముఖ్యత పస్తుంది. మనం ఒక ఉమ్మడి భాషను కూడా రూపొందించడం అవసరం" అన్నారు శ్రీ కామరాజు.

వోల్గాగ్రాడ్‌కు శ్రీ కామరాజ్ ఆగమనం

వోల్గాగ్రాడ్, జూలై 25:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజు నేడు దుషాంబీనుంచి ఇక్కడికి వచ్చారు.

ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన వోల్గాగ్రాడ్ (పాతపేరు స్టాలిన్‌గ్రాడ్)లో శ్రీ కామరాజు ఒకరోజు వుంటారు.

మాస్కోలో ఉ థాంట్

మాస్కో, జూలై 25:—వియత్నాం సమస్యను, మిత్రరాజ్యసమితి భవిష్యత్తు నిర్వహించగల అంతర్జాతీయ పాత్రను సోవియెట్ నాయకులతో చర్చించునిమిత్తం మిత్రరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఉ థాంట్ నేడిచటకు విచ్చేశారు.

మాజీ సోవియెట్ ప్రధాని నికిటాకృశ్చేవ్ హయాంలో—1964 జూలైలో—ఉ థాంట్ లోగడ మాస్కోకువచ్చియున్నారు.

బస్సుప్రమాదంలో ఆరుగురికితీవ్రగాయాలు

తిరుచిరాపల్లి, జూలై 25:— మధుర— మద్రాసు ట్రంకురోడ్డుమీద తిరుచిరాపల్లికి 30 మైళ్ళ సమీపంలో పైయాంపట్టివద్ద ఒక టూరిస్టుబస్సు చెట్టుకు గ్రుద్దుకున్న ఫలితంగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరి సలమందికి కూడా గాయాలు తగిలాయి.

నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది.

చతుర్థప్రణాళికపై ప్లానింగ్ కమిషన్ నిర్ణయం

ప్రభుత్వరంగానికి రు. 16 వేల కోట్లు కేటాయింపు

ఢిల్లీ, జూలై 25:— ప్రభుత్వ రంగానికి 16 వేల కోట్ల రూపాయల కేటాయింపు ప్రాతిపదికపై చతుర్థ ప్రణాళిక ముసాయిదాను రూపొందించాలని ప్లానింగ్ కమిషన్ నేటి సమావేశంలో నిర్ణయించింది.

రెండున్నర గంటలపాటు జరిగిన నేటి సమావేశానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అధ్యక్షత వహించారు.

ప్రైవేట్ రంగానికి ప్రణాళికలో ఎంత మొత్తం కేటాయించ వలసినది వివరాలతో నేడు చర్చ జరగలేదు. బహుశా 7000 నుండి 7250 కోట్ల వరకు వుండవచ్చునని తెలుస్తున్నది.

ప్రభుత్వ రంగానికి 16 వేల కోట్లు కేటాయించినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అయిదు సంవత్సరాల కాలంలోను అదనంగా 1800 కోట్ల సేకరించవలసి వుంటుంది.

గత సంవత్సరం జాతీయాభివృద్ధి మండలి ప్రభుత్వ రంగానికి 14500 కోట్ల రూపాయల మేరకు నిర్ణయించిన 'టానిక్' పొస్ప నప్పుడు ప్లానింగ్ కమిషన్ నేడు కేటాయించిన మొత్తం ఎక్కువ అయినా కొన్ని రంగాలలో పెట్టుబడిమొత్తం తగ్గిపోయేఅవకాశంవుంది.

వ్యవసాయానికి అన్నివిధాలా అత్యధిక ప్రాధాన్యం యిస్తారు. వ్యవసాయానికి 2611 కోట్లు, ఇరిగేషన్‌కు 1028 కోట్లు, విద్యుచ్ఛక్తి పథకాలకు 2122 కోట్లు, లఘు పరిశ్రమలకు 438 కోట్లు,-ప్లానింగ్‌కమిషన్ కేటాయించే అవకాశం వుంది.

అదనంగా సేకరించవలసిన 1800 కోట్ల రూపాయలలోను కేంద్రం వాటా 1100 నుండి 1200 కోట్ల రూపాయల వరకు వుంటుంది.

రూపాయి విలువ తగ్గించడానికి ముందున్న రేట్ల ప్రకారం 4000 కోట్ల వరకు విదేశ సహాయం లభించగలదనే ప్రాతిపదికపై ప్రభుత్వ రంగానికి 16 వేల కోట్లు కేటాయించడం జరిగింది. అయితే విదేశ సహాయం ఈమేరకు లభించే అవకాశాలు తక్కువని ఆర్థికశాఖ ప్రతినిధులు నేటి ప్లానింగ్ కమిషన్ సమావేశంలో తెలియజేశారు.

ఆర్థిక సహాయం యిచ్చే దేశాల వైఖరిని చూసిన తరువాత విదేశ సహాయం 3500 కోట్లు లభించబోదన్న ప్రాతిపదికపై ప్రణాళికను రూపొందించడం మంచిదని ప్రధాని సూచించి నప్పటికీ చివరకు ప్లానింగ్ కమిషన్ 4000 కోట్ల వరకు విదేశ సహాయం లభించగలదన్న ప్రాతిపదికపైనే నిర్ణయం చేసింది.

1600 కోట్లు ప్రభుత్వ రంగానికి కేటాయించి నప్పటికీ వాస్తవానికి రూపాయి విలువ తగ్గించిన తరువాత వచ్చిన మార్పు ఫలితంగా పెట్టుబడిని తగ్గించినట్లే అవుతుంది.

పరిశ్రమ రంగానికి కేటాయింపులను తగ్గించారు. వ్యవసాయానికి కూడా తగ్గించినా, అది చెప్పుకోతగినంత లేదు. పరిశ్రమలకు కేటాయింపులు తగ్గించినందున విద్యుచ్ఛక్తి, రవాణా రంగాలలో లక్ష్యాలను తగ్గించవలసి వచ్చింది.

ఇరిగేషన్ పథకాల విషయంలో ఇప్పుడున్న పథకాలకు ప్రాధాన్యం యిచ్చి, చతుర్థ ప్రణాళికలో కొనసాగించాలన్నది ప్లానింగ్ కమిషన్ అభిప్రాయం.

చతుర్థ ప్రణాళికనాటికి ఎగుమతి దిగుమతుల లో వ్యత్యాసం తొలగి ప్రణాళికను అమలుజరిపే సమయంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త పడాలన్నది ప్లానింగ్ కమిషన్ అభిప్రాయం.

ధాన్య సేకరణ ధరలు సవరించే అవకాశం

లోకసభలో ఆహారశాఖ ఉపమంత్రి శ్రీ గోవిందమీనన్ సూచన

న్యూఢిల్లీ, జూలై 26 :— నిర్బంధ లెవీ పథకంక్రింద సేకరించబడిన ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం సవరించే అవకాశం లేకపోలేదని కేంద్ర ఆహార ఉపమంత్రి శ్రీ సి. గోవిందమీనన్ నేడు లోకసభలో సూచించారు.

బీహారు సభ్యుడు శ్రీ మధులిమాయే ప్రారంభించిన చర్చకు సమాధానంగా శ్రీ గోవిందమీనన్ యింకా యిలా అన్నారు:

"ప్రస్తుతరేట్లు చాలా తక్కువగా వున్నవని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినవి. ఈ ధరల సవరణ, ధాన్య సేకరణవిషయంలో రాష్ట్రాలు అవలంబించవలసిన విధానాలు ఆహారధాన్య విధాన సంఘానికి నివేదించబడినవి. వారు తమ నివేదికను సెప్టెంబరు ఆఖరులోగా అందజేయనున్నారు. ఆ నివేదిక దృష్ట్యా యీ విషయంలో తదుపరి చర్యలు కైకొనబడును.

"పది ఎకరాలు, అంతకు ఎక్కువ భూమిగల రైతు కుటుంబాలను నిర్బంధ లెవీ సేకరణ పథకంనుండి మినహాయించడం సాధ్యంకాదు. అలా మినహాయించదలిస్తే సేకరణకు ధాన్యమే మిగులదు. నిర్బంధ లెవీ పథకంక్రింద ఆహార ధాన్యాలను సప్లయిచేయుచున్న రైతులకు వస్త్రాలు, పంచదార, సిమెంటు, ఉక్కు, ఇతర వాడకంవస్తువులను సబ్సిడీ ధరలకు సప్లయి చేయడం కూడా సాధ్యంకాదు."

ఆహార ధాన్యాల నిల్వకు సంబంధించి, ప్రస్తుతం ప్రభుత్వానికిగల శక్తిసామర్థ్యాలను నాలుగవ ప్రణాళికాకాలంలో మరొక 20 లక్షల టన్నులకు పెంచడానికి నిశ్చయించడమైనదని కూడ శ్రీ గోవిందమీనన్ లోకసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

ప్రభుత్వ బుణాల సేకరణ పూర్తి

లోకసభకు నివేదిక

న్యూఢిల్లీ, జూలై 26 :— భారత ప్రభుత్వం యీ నెలలో ప్రకటించిన ఋణాల సేకరణపూర్తియైనదనీ, ప్రభుత్వం రెండుఅప్పుల మీద మొత్తం 275.29 కోట్ల రూపాయలను సేకరించగలిగినదనీ, యిందులో 126.74 కోట్ల రూపాయలు నగదుగాను, 148.55 కోట్ల రూపాయలు యీసంవత్సరం మార్చిదాకి వచ్చిన మూడు పాత అప్పుల ద్వారామా వసూలైనవని నేడు లోకసభకు సమర్పించబడిన నివేదికవల్ల తెలియవచ్చింది.

జర్నలిస్టుల వేజ్‌బోర్డు నివేదిక

డిసెంబర్‌లోగా సమర్పణ

న్యూఢిల్లీ, జూలై 26:— జర్నలిస్టుల వేజ్‌బోర్డువారు తమనివేదికను డిసెంబరులోగా ప్రభుత్వానికి అందజేయగలరని పై సంఘం అధ్యక్షుడు శ్రీ జి. కె. షిండే ప్రభుత్వానికి తెలియజేసినట్లు కేంద్ర, కార్మిక, జీవనోపాధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ పి. ఏ. మాథ్యూస్ పంజాబు వర్కింగ్‌జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులకు తెలియజేశారు.

పంజాబ్ వర్కింగ్‌జర్నలిస్టుల యూనియన్ తరపున కార్యదర్శి శ్రీ దల్‌బీర్‌సింగ్, సంయుక్తకార్యదర్శి శ్రీ రామగోపాల్‌కపిల్, శ్రీ జస్వంత రాయ్‌గార్లు శ్రీ మాథ్యూస్‌ను కలుసుకున్నారు.

ఎన్నికల తేదీలు యింకా ఖరారు కాలేదు

లోకసభలో న్యాయమంత్రి శ్రీ జి. ఎస్. పథక్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— 1967లో జరుగవలసిన సాధారణ ఎన్నికలకు యింకా తేదీలు ఖరారుకాలేదనీ, ఎన్నికల సంఘంవారుమాత్రం ఫిబ్రవరి 19నుండి 26వ తేదీలోగా పూర్తి చేయవలెనను ధోరణిలో ఆలోచిస్తున్నారని న్యాయమంత్రి శ్రీ జి. ఎస్. పథక్ నేడు లోకసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

బాపట్లతాలూకాలో 10 వేల ఎకరాల వరిపైరు ముంపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

బాపట్ల, జూలై 26:— 21వతేదీనుండి ఈ రోజువరకు బాపట్ల తాలూకాలో 163 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 24 వ తేదీ మధ్యాహ్నం నుండి నేటి వరకు ఎడతెరిపిలేని వర్షం వల్ల తాలూకాలో పల్లపు ప్రాంతాలు అంతా మునిగి పోయింది. సుమారు 10 వేల ఎకరాల పైరు ముంపునకు గురి అయింది.

గతసంవత్సరం వర్షాలులేక ఇబ్బందికలిగితే ఈ ఏడాది అధికవర్షాలవల్ల రైతులు తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవలసివస్తున్నది.

10 నుండి 20 రోజులలో నాట్లు వేసిన పైరు పూర్తిగా పాడయింది. బాపట్లతాలూకాలో పూర్తిగాను, రేపల్లె తాలూకాలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురిఅయినవి. ఇప్పటికే ప్రతిరైతు/ఎకరానికి నాట్లకు, విత్తనాలకు, ఎరువులకు 100రూపాయలు వరకు ఖర్చు పెట్టాడు.

తిరిగినాట్లు వేయడానికి నారు దొరకదు. విత్తనాలు దొరికే అవకాశంకూడా లేదు.

జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీ రాజారావు పరదర ప్రాంతాలను దర్శించారు.

నాలుగుకోట్ల డాలర్ల అప్పు

భారతదేశానికి యివ్వడానికి జపాన్ ప్రభుత్వ నిర్ణయం

టోకియో, జులై 26 :— జపాన్ ఎగుమతి దిగుమతుల బ్యాంకు ద్వారా జపాను ప్రభుత్వం భారత దేశానికి 4 కోట్ల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని అప్పుగా ఇవ్వడానికి నిశ్చయించిందనీ, భారతదేశాన్ని ఈనాడు ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్టపరిస్థితిలో ఆ దేశాన్ని ఆదుకొనడమే యీ అప్పు యివ్వడంయొక్క లక్ష్యమని జపాన్ విదేశీయాంగమంత్రిత్వశాఖ ద్వారా తెలియవచ్చింది.

దొంగ ఎవరో? దొర ఎవరో?

కలకత్తా, జూలై 26:— దినాజ్‌పూర్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక జేబుదొంగను ప్రజలు పట్టుకొన్నారు. కోపంపట్టలేక అతణ్ణి చితకకొడుతున్నారట. అది చూసిన ఒక కానిస్టేబుల్ పరుగెత్తివెళ్ళి ప్రజలను ఆపబోయాడు. కాని ప్రజలు ఆ క్రోధంలో అతణ్ణికూడా పట్టుకు చావగొట్టారు. ఆ కుర్రవాడి ప్రాణం రక్షిద్దామని పోలీసువెడితే అతని ప్రాణంమీదకు వచ్చింది. క్రోధంలో వున్న ప్రజలకు 'దొంగ ఎవరో! దొర ఎవరో' తెలుసుకునే స్థిమితం ఎక్కడవుంటుంది?

నెహ్రూ స్మారకనిధి

న్యూఢిల్లీ, జూలై 26:— నెహ్రూనిధి సేకరణకు యింత మొత్తం గమ్యంగా నిర్ణయించబడలేదనీ, నెహ్రూ స్మారకనిధి అధికారులు మాత్రం తాము 185 కోట్ల రూపాయలను సేకరింపగలమని విశ్వసించుచున్నారనీ జూన్ నెలాఖరుకు యీ నిధిక్రింద మొత్తం రూ. 1,25,61,068 రూపాయలు సేకరించబడినవనీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు రాజ్యసభకు తెలియజేశారు.

మా యాత్ర జయప్రదం

(1 వ పేజీ తరువాయి)

ముఖ్యమంత్రి పోర్టుఫోలియోలు మార్చిన విషయాన్ని కూడా ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుని దృష్టికితెచ్చాం. ఈ విషయం విని కాంగ్రెస్ అధ్యక్షుడు అసంతోషంగా కనిపించారు. సహనం వహించి వుండవలసినదిగా సలహా ఇచ్చారు. రష్యానుంచి తిరిగిరాగానే ఈ విషయాన్ని పరిశీలించగలనని శ్రీ కామరాజు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాని తనను నూటికి నూరుపాళ్లు సమర్థిస్తున్నారని ముఖ్యమంత్రి ప్రకటించడంపూర్తిగా అసత్యం. వారితో మేముసాగించిన చర్చలఫలితంగా తేలిన సారాంశంఇది. ఈ విషయంలో ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు మమ్మల్ని సమర్థిస్తున్నారని, మేము వారిని సమర్థిస్తున్నామని వారు ప్రకటించడం న్యాయంకాదు"

శ్రీ రంగారెడ్డి తమ ప్రకటనను చదివిన అనంతరం పత్రికాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంఇచ్చారు.

ప్రశ్న: సమైక్యత, ఏకగ్రీవత ఆచరణ సాధ్యంకాదని మీరుభావించడంలేదా?

సమాధానం: సమైక్యతకోసం కృషి చేస్తున్నాం. నాయకులసూచన బాగున్నది. తత్ఫలితంగా సమరసవాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు ఏకాగ్రీవాభిప్రాయం సాధించగలం. ఇలమున్న ప్రతివ్యక్తి ఎప్పుడూ "నేనే బలవంతుణ్ణి" అనిచెప్పడు. మాసమైక్యతా యత్నం విఫలమైపోతే, పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగావున్నాం.

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి ఇంట్లోనేపత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. అక్కడేవున్న శ్రీ సుబ్బారెడ్డి "ఈ ఎన్నికలలో 25 వోట్లతో గెలవడంఖాయం" అన్నారు.

ప్రశ్న: 1967 తరవాత ముఖ్యమంత్రి పదవి విషయమై తామెట్టి ప్రతిపాదన చేయలేదని శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఇదేలా బయటకు వచ్చింది.

సమాధానం: ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తేలాలని శ్రీ బ్రహ్మయ్య, శ్రీ బి. వి. సుబ్బారెడ్డి అన్నారు. ఈ విషయం తేలకపోతే రాజీ ప్రశ్నే లేదన్నారు. బహుశా మధ్యవర్తులు అసలు విషయం బయటపెట్టడానికి ఇష్టపడడంలేదేమో!

ప్రశ్న: రాజీనామా పత్రాలను మీవెంట తీసికొనివెళ్లారా?

సమాధానం: పోర్టుఫోలియో మార్పు మాత్రం ఎంతోబాధకరమని, రాజీనామా చేయడానికి సిద్ధంగావున్నామని మేముచెప్పాం. అప్పుడే తొందరపడవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు సలహా ఇచ్చారు.

ప్రశ్న: రాజీనామాచేయడానికి తామనుకాని, అధిష్ఠానవర్గంకానీ అడ్డుపెట్టబోవడంలేదని ముఖ్యమంత్రి ప్రకటించారు? మరి, మీ రేమంటారు?

సమాధానం:అధిష్ఠానవర్గంపక్షాన మాటాడే హక్కు నా కులేదు. కాని అధికారాన్ని అంటకట్టుకొనే వ్యక్తినికాను. కాంగ్రెస్ అధ్యక్షులు రష్యానుండి రాగానే అంతా తెలుస్తుందికదా!

ప్రశ్న: రాష్ట్రపరిస్థితులను వివరిస్తున్నప్పుడు ప్రధానివైఖరి ఎలా వున్నది?

సమాధానం: ఓపికతో విన్నారు.

ప్రశ్న: పి. సి. సి. వోటర్ల జాబితాకు ఎ. ఐ. సి. సి. వోటర్లజాబితాకు తేడావున్నదని ఫిర్యాదుచేశారా?

సమాధానం: ఆ, చేశాం. దాదాపు అరడజన్ పేర్లలో తేడా వున్నది.

ప్రధాన న్యాయమూర్తిచే ప్రమాణ స్వీకారం నేడే

హైదరాబాదు, జులై 26 :— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో నిర్వహించుచున్న న్యాయమూర్తి శ్రీ పి. జగన్మోహనరెడ్డిచే న్యాయమూర్తి శ్రీ బాపిరెడ్డి రేపు రాజభవన్‌లో శాశ్వత ప్రధాన న్యాయమూర్తి పదవి ప్రమాణస్వీకారం చేయించగలరు.

గవర్నరు ఏగరంలో తేసింటను శ్రీ బాపిరెడ్డి యిందుకు నియమింపబడ్డారని నేడు వెలువడిన అసాధారణ గెజెట్‌లోని ప్రకటన తెలియజేయుచున్నది.

నేషనల్ ట్రాన్సిస్టర్
రు. 68/- లకు మాత్రమే
ఈ ట్రాన్సిస్టర్లు జపాన్‌లో తయారుచేయబడినవి. పెద్ద రేడియోలాగు పలుకుతుంది. శక్తివంతమైన శబ్దప్రసారం. మీరు నడుస్తూండగా సంగీతం వినటానికి భుజస్ట్రాప్‌తో సప్లయిచేయబడుతున్నది. రెండు సంవత్సరాల గ్యారంటీ. రెండు టార్చి సెల్సుతో పనిచేస్తుంది. వినటానికి సంసిద్ధంగా పంపబడుతుంది. వి.పి.పి. ఛార్జిలు రు. 4/—లు అదనం. నేడే ఆర్డర్లు చేయండి.
VERMA CO., (T.A.P.) Post Box No. 1222, DELHI-6.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో
బ్యాంకింగ్ వ్యవహారములు జరుపుటకు
ఆరు కారణములు
మీ సొమ్మును
శ్రద్ధగా వ్యవహరించుచుండే సంస్థ
సురక్షితమైనది
భద్రతకలది
శక్తివంతమైనది
సేవాయుతమైనది
నైపుణ్యత గలది
మరియు 71 సంవత్సరముల నుంచి అమలునందున్నట్టిది
PR-PNB-6532/Tel 2

సంగ్రహ ప్రకటనలు

ఏజెంట్లు కావలెను

రు 110—00ఖరీదుగు నేషనల్ ట్రాన్సిస్టరు అమ్మకములను అభివృద్ధి పరచుటద్వారా నెలకు రు 500—లు గడించండి. వివరములకు నేంటర్ ట్రాన్సిస్టరుకు వ్రాయండి.

VERMA & CO. (Agents),
Post Box 1222, Delhi-6.

కావలెను

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, సిగ్నలర్లు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసలు పంపుడు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

మెషనరీ

వెల్డరు, కిర్లోస్కర్ ఇంజన్లకు ఉపయోగపడు క్రాంక్‌షాఫ్టులు, కనెక్టింగ్‌రాడ్లు, బేరింగులు, సిలిండరు హెడ్లు గురించి వ్రాయండి. షా ఇంజనీరింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 1738, మద్రాసు—1.

No. 1

అమ్మకము

4.5 హెచ్. పి. బ్లాక్ స్టోన్ ఆయిలు యింజను మంచి రన్నింగుకండిషనులో అమ్మకమునకు సిద్ధముగా యున్నది.

1964 మోడల్ ఎ. పి. పి. 5173 రాయల్ ఎన్‌ఫీల్డు 3.5 బుల్లెట్ మోటారు సైకిలు, 1962 మోడల్ ఎ. పి. డబ్ల్యు. 2965 రాయల్ ఎన్‌ఫీల్డు 1.5 క్రుసేడరు మోటారు సైకిలు మంచి రన్నింగు కండిషనులోవుండిఅమ్మకమునకు సిద్ధముగాయున్నవి.

వివరములకు :

శ్రీ విజయలక్ష్మి రైస్ మిల్లు,
గండేపల్లి, పెద్దాపురం తాలూకా,
తూర్పు గోదావరి జిల్లా, [ఎ.పి.]
ఫోను నెం. కిర్లంపూడి 59.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P. W. D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED, PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

EDUCATIONAL

కే. ఎన్. హెచ్. మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్స్

బరారి రోడ్, పో. బా. నం. 28 భగల్‌పూర్.

టెలిఫోన్: 712 [హాస్పిటల్ నం. 1] 312 (ఆఫీసు) 512 (హాస్పిటల్ నం. 2) 212 (ప్రిన్సిపాల్ నివాసం.)

మెడిసన్, సర్జరీకోర్సులో గవర్నమెంటుచే పరిగణింపబడిన 3. సం. ల డిప్లమోకు స్త్రీ పురుషులకు అడ్మిషనులు లభించును. కనీస అర్హత: మెట్రిక్, ఆర్ట్స్, లేదా కామర్సు కాలబీనేషనుతో మెట్రిక్యులేషనుగాని దానికి సమానమైన పరీక్షగాని ప్యాసు. సర్జరీ వగైరాలతో అనాటమికల్ డిసెక్షనుకు, ప్రాక్టికల్ ట్రెయినింగుకు మంచి ఏర్పాట్లు కలవు. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, ఇతర వెనుకబడినతరగతులకు చెందిన విద్యార్థులకు ఇండియా గవర్నమెంటు స్కాలర్‌షిప్పులు లభించును. బాలికలకు, బీద విద్యార్థులకు ఫ్రీ స్టూడెంట్‌షిప్ లభించును. బాల బాలికలకు హాస్టల్ వసతి కలదు. మెడికల్ ఆఫీసర్లుగా గవర్నమెంటు సర్వీసుకు ఎలిజిబిలిటీ పొందవచ్చును. మనీఆర్డరుద్వారా రు. 1—50 పంపి దరఖాస్తుఫారము, ప్రాస్పెక్టస్ పొందవచ్చును.

Dr. S. N. S. CAPORE,
Principal.

ప్రకటనలు

వైద్య రిజిస్ట్రేషను

పంజాబుబోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిస్ట్రేషను గురించి ఉచిత భోగట్టాకు వ్రాయుండి :

Punjab Academy Fazilka (Punjab).

ది. 22—7—66 తేదీగల ఆంధ్రప్రభ 4 వ పేజీలో కలిమిరెడ్డి సూర్యనారాయణ అనే నాపుడు సూర్యనారాయణ విషయమును గురించి యిచ్చిన ప్రకటనలోని సంగతులు అబద్ధములు.

అతడు నా పెద్దిలు కుమారుడుగాని నాదత్తత కుమారుడు కాడు. నన్నుగురించి పెట్టిన ఆస్తిని గురించి వివర్శించుటకు హక్కుగాని సంబంధముగాని లేదు.

మా ఉభయుల మధ్య వ్యాజ్యము జిల్లాకోర్టులో అప్పీలులో ఉన్నది. లోగడ చేసిన మోసముగాక మిగిలా ఆస్తిని కాజేయాలని దుర్బుద్ధితో ఆ విధముగా అబద్ధపు ప్రకటన చేసినాడు. అతడు ఏరికొందరు కలసి నన్ను మోసముచేసి నాచేత గంగమ్మ పైరాల పేర వ్రాయించిన దస్తావేజులు కోర్టునారు ఉద్దేశించినాడు. కాబట్టి సదరు ప్రకటన నమ్మకపోవుచు ఉండవలెనని యావన్మందికి తెలియపరుచున్నాను.

ఇట్లు,
కలిమిరెడ్డి గడ్డెమ్మ నిశాని
గాంధీనగరము, విజయవాడ—3.
24—7—66.

ట్రెయినింగ్

ఆదర్శ సాంకేతిక విద్యానిలయ సమితి
పిట్వానరుకుపేట, సూర్యదేవరపేట గుంటూరు1

పై సంస్థయందు టైపింగు,షార్ట్‌హ్యాండ్,కంప్యూటర్, సైకిలింగు కోర్సులందు తర్ఫీదు యివ్వబడును. కొద్దికాలములో ట్రైనింగు కలదు. చేరదలచినవారు వెంటనే అన్ని సర్టిఫికెట్లతోవచ్చి 25 రూ. డిపాజిట్ చెల్లించి చేరవచ్చును. కనీసము 5వ తరగతి ప్యాసు: బాలబాలికలకు ఉచిత భోజనహాస్టలుకలవు. బాలికలకు నిష్ఠితముగా నేర్పబడును. పై తరగతులకు వ్రాయుడు. పరుసు 13—20 ...

CORRESPONDENT

టెండరు నోటీసులు

గోపాలపురం గ్రామ పంచాయతీ

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా గోపాలపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల యీదిగువ సుదహరించిన పనికి సీలు వేసిన టెండర్లు 8—8—1966 వ తేదీ మధ్యాహ్నము 2 గంటలవరకు సదరు పంచాయతీ సర్పంచ్‌గారిచేగాని లేక వారి అనుమతి పొందిన మరియొకరిచేగాని తీసుకొనబడును. సదరు తేదీ మధ్యాహ్నము 2—30 గంటలకు సదరు టెండర్లు టెండరుదార్ల సమక్షమున తెరువబడును. ఇతర విషయములు ఆఫీసు పనిచేయు కాలమునందు తెలుసుకోనవచ్చును.

1. పంచాయతీఫోన్కట్టులో ఒక షెడ్డు నిర్మించుట.
   ఎస్టిమేటు విలువ. రు. 5,000—
   డిపాజిటు రు. 250—

సర్పంచ్.

పలివేరు గ్రామ పంచాయతీ

గుంటూరుజిల్లా, తెనాలితాలూకా, పలివేరు గ్రామ పంచాయతీకి యీ క్రిందివస్తువులు సప్లైచేయుటకు సీలువేయబడిన టెండర్లు పలివేరు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచేగాని లేక వారి పుత్తర్వు పొందిన వారిచేగాని ది. 10—8—66 సాయంత్రం 4—00 గంటలవరకు తీసుకొనబడును. ఆదే దినము 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. తదితర విషయములు ఆఫీసు పనిచేయువేళలలో తెలుసుకొనవచ్చును.

1. ఒంటెద్దుచే లాగబడు రబ్బరుబండి.
   బండికొలతలు : 6'—0×4'—0×2'—0. బండి మంచి టేకుచ్చరతో చేయబడి పైజ. 1¾"×1¾"×¼" మందము గలయినుపటమ్మింతో జాడి బిగింపబడి యుండవలయును.
   చెల్లించవలసిన ధరావతు రు. 70—

ఎ. వెంకటరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు నోటీసు

హిరమండలం గ్రామ పంచాయతీ

Roc. No. 273/66 Dated 22-7-66.

శ్రీకాకుళంజిల్లా, పాతపట్నంతాలూకా, హిరమండలం గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారిచే దిగువసుదహరించిన పనులు చేయుటకు తే 29—7—66 ది సాయంత్రం 4—00 గం. వరకు సీలు వేయబడిన టెండర్లు తీసుకొనబడును. అదేరోజు 4—30 గం. లకు అప్పటికి హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. 4వ కాలములో చూపిన మేరకు డిపాజిట్ చెల్లించి సీలువేసిన టెండర్లు దాఖలు చేసుకొనవలయును. టెండరు షరతులు, యితర వివరములు తెలియగోరువారు యీ ఆఫీసు పనిచేయు వేళ అందు తెలిసికొనవచ్చును. డిపాజిట్టు చెల్లించనిదే ఎట్టి టెండరు ఆమోదింపబడదు.

1. సుబల్యా ఛిసపీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తం రు. 505—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు.25—
2. సుబల్యా మామిడి తోటనుండి పూరాలవరకుగల వీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తం రు. 1300—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 65—
3. సుబల్యా పెదవీధిరోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తం రు. 1740—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 85—
4. గిడిజాలవీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తము రు. 485—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 25—
5. హట్టివీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తము రు. 375—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 20—
6. మెండవీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తము రు. 525—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 25—
7. పెరికివీధి రోడ్డు రిపేర్సు.
   ఎస్టిమేటు మొత్తము రు. 560—
   చెల్లించ వలసిన డిపాజిట్టు రు. 30—
8. పంచాయితీఆఫీసు వీధి రోడ్డు రిపేర్సు
   ఎస్టిమేటు మొత్తము. రు 1500—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 75—
9. భాగిరథిపురం గ్రామం సట్క్రమం నుకొత్త స్కూలుపోరం కట్టుబడి.
   ఎస్టిమేటు మొత్తము రు. 640—
   చెల్లించవలసిన డిపాజిట్టు రు. 30—
10. చిన్న కొరాజవీధి రోడ్డు రిపేర్సు.
    ఎస్టిమేటు మొత్తము రు. 3500—
    చెల్లించవలసిన డిపాజిట్టు రు. 175
11. ఒండిలిదొడ్డి రిపేర్సు.
    ఎస్టిమేటు మొత్తము రు 2500—
    చెల్లించవలసినడిపాజిట్టు రు 125—

(సం) ఎస్. ఎస్. వి. గురునాథం,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై త్వరలో నిర్ణయం

ప్రధానికి ఆంధ్రపార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 26:— విశాఖపట్నంలో పెట్టదలచిన ఉక్కుఫ్యాక్టరీ నెలకొల్పే విషయమై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవలసినదిగా ఆంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రధానికి నిన్న విజ్ఞప్తిచేశారు. వీరు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై చర్చలుజరిపారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టకపోతే లేదా ఇందునిమిత్తం రాష్ట్రానికి అదనంగా కేంద్రం సహాయం అందజేయవలెనని వారు ప్రధానిని కోరారు.

విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెంపుదలకు, రాష్ట్రములో ఎరువుల ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ప్రాజెక్టులు అవసరమని వీరు ప్రధానికి తెలియజేశారు.

చతుర్థ ప్రణాళికను రూపొందించే సందర్భంలో ఈ అంశాలను దృష్టిలో నిడుకోగలమని ప్రధాని వీరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

నాసిక్ వద్ద రైలు పట్టాల ప్రక్కన బాంబులు

దర్యాప్తుకై పోలీసు కుక్కలతో అధికారుల పయనం

న్యూఢిల్లీ, జూలై 26:— నాసిక్ జిల్లాలోని లాసల్‌గాన్‌కు 4 మైళ్ళ దూరంలో ఛిటాల్ అన్న గ్రామంవద్ద రైలుపట్టాల ప్రక్కన కనిపించిన రెండు బాంబుల ఆచూకీ తెలిసి కొనడానికిగాను కేంద్ర రైల్వే రక్షక దళానికి చెందిన అధికారులు, నిన్న రాత్రి పోలీసు కుక్కలతోసహా అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఈ బాంబులు రైలుపట్టాలకు 10 అడుగుల దూరంలో కనిపించాయి. వీటిలో ఒకటి చిన్న కర్రపెట్టెలో ఉంచబడింది. రెండవది బయటపడివున్నది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రేలుడు వస్తువులశాఖ సీనియర్ ఆధికారికూడా ఒకరు నిన్న రాత్రి ఛిటాల్ గ్రామానికి బయలుదేరి వెళ్ళారు.

శ్రీ రామస్వామిమృతిపట్ల లోక్‌సభ సంతాపం

న్యూఢిల్లీ, జూలై 26:— మాజీ మంత్రి శ్రీ యస్. వి. రామస్వామి మృతిపట్ల లోకసభ నేడు సంతాపం ప్రకటించింది. సభ్యులందరు ఆయన స్మృత్యర్థం ఒక నిముషంసేపు మౌనం పాటించారు.

అంతకుముందు సభానాయకుడు శ్రీ సత్యనారాయణసిన్హా, ప్రతిపక్ష నాయకులుపార్లమెంటు సభ్యుడుగా హితాభిలాషిగా శ్రీ రామస్వామి ప్రజాసేవా తత్పరతకు జోహార్లర్పించారు.

470 లక్షల మందికి క్షామ పరిస్థితి

125 జిల్లాలు దుర్భిక్షానికి గురిఅయినట్లు అనావృష్టిపై సమీక్షలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 26 :— క్రిందటి సంవత్సరం దేశమంతటా అనావృష్టి ఏర్పడినందున 180 లక్షలమంది పిల్లలతోసహా దాదాపు 470 లక్షల మంది ప్రజలు కరువు—కాటక పరిస్థితులకు గురి అయినట్లు తెలుస్తున్నది.

1965 లో అనావృష్టివలన దేశంలో సంభవించిన కరువు—కాటక పరిస్థితులను గురించి దానిని ఎదుర్కొడానికై తీసుకున్న చర్యలను గురించి జరిపిన ఒక సమీక్షనిబట్టి ఈ విషయం తెలియవచ్చింది. ఈ సమీక్ష వివరాలు నిన్న ఇక్కడ పార్లమెంటు సభ్యులకు అందజేశారు.

దేశంలో ఉన్న 330 జిల్లాలలోను 125 జిల్లాలు ఈ పరిస్థితులకు లోనైనట్లు సమీక్ష తెలియజేసింది. ఈ విషమ పరిస్థితులు రాకున్నపుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1965 సెప్టెంబరుకు ముందుగానే గ్రహించారు. సహాయ కార్యక్రమాలను చేపట్టవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. కార్యక్రమాల సహాయార్థంతో కేంద్ర బృందాలు అనావృష్టి ప్రాంతాలను సందర్శించి, ప్రజలకు ఉపాధి ముఖ్యమైన సౌకర్యాలను కల్పించడంలో చేపట్ట వలసిన అనేక ప్రణాళికలను గురించి సూచించాయి. 1965 చివర మూడు మాసాలలోను సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగినదని, 1966 ప్రారంభంలో దాదాపు 19 లక్షల మంది, తరవాత ఈ సంవత్సరం జూన్ మొదటి వారంనాటికి 23 లక్షల మంది ఈ సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారని సమీక్ష వివరించింది. ఈ కార్యక్రమాలలో పనిచేసిన పనివాళ్ళ సంఖ్య జూన్ ఆఖరునాటికి 35 లక్షలదాకా ఉండి, ఈనెల ప్రారంభం నాటికి తగ్గిపోయింది.

వివిధ రాష్ట్రాలకు ఆహార ధాన్యాల కేటాయింపులు ఈజనవరిలో 6.92 లక్షల టన్నులు కాగా, మార్చినాటికి అవి 10.32 లక్షల టన్నులకు పెరిగినవి. ఏప్రిల్‌లో కేటాయింపులు 8.8. లక్షల టన్నులు జూన్‌లో ఇది 9.96 లక్షల టన్నులకు పెరిగింది. మళ్ళీ పంటవచ్చే వరకూ కేటాయింపులు ఈ స్థాయిలోనే ఉండగలవని భావిస్తున్నారు. రాష్ట్రాలు ఆహారధాన్యాల నిల్వలు కూడా ప్రోగుచేసినవి.

కొరత ప్రాంతాలలో సౌవ్యయాగా పంపిణీ చేయడానికి కేంద్రం 46 వేల టన్నుల గోధుమలు సమకూర్చింది. ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద కేటాయించిన 54,400 టన్నులలోను పైన పేర్కొన్న మొత్తం పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన 8 వేల టన్నులు కూడా త్వరలోనే పంపిణీ చేయబడనున్నట్టు సమీక్ష తెలిపింది. కొరత పరిస్థితుల నివారణకు రాష్ట్రబడ్జెట్లలో కొంత కేటాయింపులు జరిగినప్పటికీ, ఈ మొత్తాలు పరిపోనందున కేంద్రం తగినంతగా ఆర్థిక సహాయం అందజేయవలసివచ్చింది. అన్ని రాష్ట్రాలలోకి ఒరిస్సాకు ఎక్కువ ఆర్థిక సహాయం అందింది. 1966—67 లో ఒరిస్సాకు రు. 600 లక్షల మేరకు సహాయం చేశారు.

కరువు పరిస్థితులవల్ల పుష్టికరమైన ఆహారం పిల్లలకు అందకుండేదు. కనుక ఈ విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. 26 వేల టన్నుల పౌష్టిక 14 కోట్ల సంఖ్యగల పిల్లలకు, పిల్లతల్లులకు పంపిణీ చేయడం జరిగింది. ఇదిగాక మిల్క్ పౌడరుబస్తాలు కూడా పెద్ద మొత్తంలో పంపిణీ చేశారు.

దేశంలో వివిధ ప్రాంతాలలో ఆకలిచావులు సంభవించినవన్నమాట అసత్యమని సమీక్షలో స్పష్టంచేయబడింది. పరిస్థితులను ఎదుర్కొడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకొన్నవని, రోజువారీ పనివాళ్ళకు చెల్లించే మొత్తం మసహారు రు. 30 లక్షల దాకా ఉంటూ వచ్చినదని సమీక్ష పేర్కొన్నది.

ఈ సంవత్సరంమంచి వర్షాలు పడే సూచనలు ఉన్నందున ఖరీఫ్ పంట తృప్తికరంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా వచ్చేనెలలో కాని పరిస్థితి కచ్చితంగా అంచనా వేయడం సాధ్యంకాదు.

రాజ్యసభలో సభాహక్కుల తీర్మానం

స్పీకర్ తిరస్కృతి

న్యూఢిల్లీ, జూలై 26:— రూపాయి మారకం రేటుతగ్గింపు విషయమై గత సమావేశంలో ప్రభుత్వం ఏవ ప్రకటనలద్వారా బుద్ధిపూర్వకంగా సభనుతప్పుదారి త్రోవపట్టించిందని, ఇది సభాహక్కులకు సంబంధించిందని కమ్యూనిస్టునాయకుడు శ్రీ భూపేశ్‌గుప్త నిన్న రాజ్యసభలో ఆరోపించారు. సభానాయకుడు శ్రీ చాగ్లా ఆయన ఆరోపణను తిరస్కరించారు.

శ్రీ గుప్త ప్రతిపాదనను యస్. యస్. పి. సభ్యుడు శ్రీమురహరి బలపరిచారు. ఆర్థిక శాఖ స్టేట్‌మంత్రి శ్రీ భగత్, శ్రీ యం. సి. చాగ్లా ప్రభుత్వం సభాహక్కులకుభంగకరంగా ఎట్టి ప్రకటనలు చేయలేదని స్పష్టంచేసిన అనంతరం,సభాధ్యక్షులుడాక్టర్ జాకీర్‌హుస్సేన్ రూలింగ్‌ను నిలుపుచేశారు.

రెండు మూడురోజులలో సభాధ్యక్షుడు రూలింగ్ ఇవ్వగలరని భావిస్తున్నారు.

పార్లమెంట్ సమావేశం అనంతరం ప్రభుత్వం రూపాయి మారకంరేటు తగ్గించింది. అట్టి ప్రతిపాదనేదీ లేదని ప్రభుత్వం 'తప్పుడు ప్రకటన' చేసింది. ఇది పార్లమెంటును బుద్ధిపూర్వకంగా మోసంచేయడమేనని శ్రీ భూపేశ్‌గుప్త ఉద్ఘాటించారు. ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయసంస్థలు రూపాయి విలువను తగ్గించాలని ప్రభుత్వానికి సూచించాయా అని గత మార్చి 30 వ తేదీన ప్రశ్నిస్తే, 'లేదని' ఆర్థికమంత్రి ప్రకటించారు. మంత్రి అనేవ్యక్తి సభకు నిజమేచెప్పాలి. తప్పుడుమైన సమాచారం యివ్వకూడదు. అసత్యమైన ప్రకటన చేయడం న్యాయంకాదు. ప్రపంచ బ్యాంకు గత రెండు మూడుసంవత్సరాలనుండి ఈ సూచన చేస్తున్నట్టు మాజీ ఆర్థికమంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలోనే చెప్పినట్టు మార్చి పత్రికలద్వారా స్పష్టమైంది. మార్చి 28 వ ఆర్థికశాఖ స్టేట్‌మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకు రూపాయి విలువ తగ్గింపువుండదని ప్రకటించారు. ఫిబ్రవరి 17 వ తేదీన శ్రీ అశోక్ మెహతా లోకసభలో ఇట్టి ప్రకటనే చేశారు. తమకుతోచిన విషయాన్ని చెప్పడానికి మంత్రులకు హక్కులేదు. తప్పుడుసమాచారం అందిస్తున్నామని తెలిసికూడా ఇలా మంత్రులు ప్రకటన చేయడం పార్లమెంటును మోసం చేయడమే—అని శ్రీ గుప్త అరగంటసేపు కొనసాగించిన తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

లక్నో అల్లర్లలో పోలీసులకు దెబ్బలు

మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్‌లతో సహా 67 మందికి గాయాలు

లక్నో, జూలై 26:— లక్నో విశ్వవిద్యాలయం ఆవరణ వెలుపల నిన్న మధ్యాహ్నం విద్యార్థులగుంపు దౌర్జన్యచర్యలకుదిగి, మూడు గంటలసేపు ఏకధాటిగా రాళ్ళవర్షం కురిపించిన కారణంగా 64 గురు పోలీసు ఉద్యోగులకు గాయాలుతగిలినట్లు ఇక్కడ అధికారికంగా తెలియజేయబడింది. గాయపడినవారిలో ఒక కాన్‌స్టేబుల్ పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

క్షతగాత్రులైనవారిలో జిల్లామేజిస్ట్రేటు, పట్టణ పోలీసుసూపరింటెండెంటు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సబ్—ఇన్‌స్పెక్టర్లు ఏడుగురు హెడ్‌కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే వీరందరికీ స్వల్పగాయాలు తగిలినవి. ఈ సందర్భంలో పోలీసులు యూనివర్సిటీ ఆవరణలో 22 మంది విద్యార్థులను, చౌక్ ప్రాంతాలలో 7 గురువిద్యార్థులను అరెస్టు చేశారు. పట్టణంలోని వివిధప్రాంతాలలో మొత్తం 75 మందిని నిన్న అరెస్టు చేయడం జరిగింది.

గతశనివారంనాడు సమ్మె చేయవలసినదిగా లక్నో విశ్వవిద్యాలయవిద్యార్థులు ఒకపిలుపు ఇవ్వడం జరిగింది.

యు. పి. విధానసభనుంచి యస్. యస్. పి. నాయకుని గెంటివేత

నిన్న ఉత్తరప్రదేశ్ విధానసభలో, సంయుక్త సోషలిస్టుపార్టీ ఉపనాయకుడు శ్రీ ఉగ్రసేన్ సభామర్యాదలను అతిక్రమించి, డిప్యూటీ స్పీకర్ ఆదేశాలనుధిక్కరించి, మితిమీరి ప్రవర్తించిన కారణంగా, మార్షల్‌ను పిలిపించి బలవంతంగా ఆయనను సభనుంచి గెంటివేయవలసిన పరిస్థితి వచ్చింది.

సభవారు అమ్మకంపన్ను సవరణ బిల్లుపై చర్చసాగిస్తూ ఉండగా, సంయుక్త సోషలిస్టు పార్టీ ఉపనాయకుడు శ్రీ ఉగ్రసేన్ గలభా చేశారు. సమ్మెచేస్తున్న ఉద్యోగులపైన విద్యార్థులపైన పోలీసుదౌర్జన్యాలు కొనసాగుతున్నంతవరకూ సభా కార్యక్రమం సాగడానికి ఒప్పుకోమని శ్రీ ఉగ్రసేన్ అల్లరిచేశారు. డిప్యూటీ స్పీకర్ శ్రీఅగర్వాల్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన వినలేదు. అంతట మార్షల్ సహాయంతో ఆయనను బలాత్కారంగా అవతలికి పంపించి వేయవలసివచ్చింది.

ప్రభుత్వవిధానంపట్ల అసమ్మతి తీర్మానం

ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం అనుసరిస్తున్న విధానానికి అసమ్మతి తెలుపుతూ ప్రవేశపెట్టిన ఒకతీర్మానాన్ని నిన్న యు. పి. విధాన్ పరిషత్తు అనుమతించింది.

ఆనసంఘసభ్యుడు శ్రీ పీతాంబరదాస్ ఈ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ ఆందోళనల సందర్భంగా ప్రభుత్వవిధానానికి అసమ్మతి తెలుపుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టబడింది. పదిరోజులతరవాత నిబంధన ప్రకారం దీన్మానంపై చర్చజరగగలదు.

ఇండియాలో మిగ్ విమానాల తయారీకి చురుకుగా ఏర్పాట్లు

కేంద్రమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— ఇండియాలో మిగ్—21 విమానాలను రూపొందించేపని ఇటీవల ప్రారంభమైనట్టు రక్షణ ఉత్పత్తి శాఖ మంత్రి శ్రీ ఎ. ఎం. థామస్ నిన్న లోకసభలో శ్రీ ఎస్. ఎం. బెనర్జీకి సమాధానమిస్తూ తెలియజేశారు.

ఇండియాలో మిగ్‌విమానాల ఫ్యాక్టరీల స్థాపన ఎంతవరకు వచ్చినదని శ్రీ బెనర్జీ ప్రశ్నించారు. శ్రీ థామస్ ప్రశ్నపూర్వకంగా సమాధానమిస్తూ, నాసిక్‌వద్ద ఫ్యాక్టరీ భవనాల నిర్మాణం చురుకుగా కొనసాగుతున్నదని తెలియజేశారు. ఇందుకుసంబంధించిన యంత్రాలు, యంత్రపరికరాలు, సిబ్బంది రిక్రూట్‌మెంటు, శిక్షణ మున్నగు ఏర్పాట్లు పథకం ప్రకారం కొనసాగుతున్నవని ఆయన అన్నారు.

సంగ్రహ ప్రకటనలు

AUTOMOTIVE

1958 మోడల్ టాటా మెర్సిడీస్ బెంజి లారీ స్పేర్సుతోను, ఇతర పరికరములతోను అమ్మకమునకు సిద్ధముగా యున్నది. వివరములకు పోస్టుబాక్సు నెంబరు 7. తాడిపత్రి, ఏ. పి. కి వ్రాయకోరుచున్నాము,

అనంతపూర్ కాటన్ మిల్స్ లిమిటెడ్.
తాడిపత్రి.

ట్రెయినింగ్

PUC; SSLC; HSC and Matric ప్యాస్ లేక ఫెయిలైన విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రాఫిస్టులుగను,సిగ్నలర్లుగను,అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లుగను ట్రెయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు 50పై. పంపవలయును. A.T. & W.T. COLLEGE (Govt. Regd&Estd. 1957) Amaravathi Road, Guntur-2.

బుడమేరు ఉధృతం: నగరవాసుల దుస్థితి

బుడమేరులో 3 అడుగుల నీరు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూలై 27:— కేదారేశ్వరపేటలోని బుడమేరుపొంగి నిన్నామొన్నా కురిసిన వర్షానికి మునిగిపోయింది. ఇందువల్ల 400 గుడిసెలు కొట్టుకున్నాయి. ముసారు .... కాపురంలోనున్నవారు తమ సామానులు .... యితర ప్రాంతాలకు తరలిపోయారు. రైల్వేలైను వంటి ప్రాంతాలు, శిల్పకారుల ప్రాంతంలోని గుడిసెలు ప్రాంతాలలో మోకాలిబంటి నీరు నిలిచిపోయింది. ఈ నీరు పోవడానికి తగిన మార్గం ఏదిలేదు.

ఈ ప్రాంతంలోఇళ్లు కోల్పోయిన వాళ్లకు కండెన్సీ, రైల్వే మార్గాలవంటి ప్రాంతాలు అవకాశం ఇవ్వడానికి ఏర్పాటుచేయడంలేదు. వీళ్ళు నిలువ నీడలేక బాధపడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు.

బుడమేరు పరిసరవాసుల దుస్థితి గురించి నగర్ పాలక సంఘం అధికారులకు తెలియజేశారని ఆ ప్రాంతానికి చెందిన వి. సోమయ్య తెలియజేశారు.

అధికార్లు తగిన చర్యలు తీసుకోవాలని తమ కష్టాలు తీరాలని కోరుతున్నారని కూడా ఆయన వివరించారు.

ఈ ప్రాంతానికి వాననీరు అన్ని ప్రాంతాల నుండి వస్తుంది. బుడమేరుకు వరదవస్తే ఈ ప్రాంతం మునిగిపోతుంది.

పాత బుడమేరువల్లు బయలుదారా, కొత్తదిగా నీరు అక్కడనిల్వవుండా పోనందువల్ల మునిసిపల్ ఆరోగ్యశాఖ కృషిచేస్తున్నది.

బుడమేరులో మురుగునీరు నీరు ప్రవహిస్తున్నది. నిన్న సాయంత్రంనుంచి యిక్కడ తెరిపియిచ్చింది.

గుడివాడ పరిసరాలలో వర్షాలు

గుడివాడ, జూలై 26:— గుడివాడ పరిసర ప్రాంతాలలో గత రెండురోజులుగా విపరీతంగా వర్షాలు కురిశాయి. పట్టణంలోనున్న పల్లపుప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఇటీవల వాడుకపడిన చేలల్లోనుండి వర్షంనీరు ప్రవహిస్తున్నది. ఈ వర్షంనీరు పోవడానికి వేరేమార్గం ఎక్కడా కనిపించక రైతులు ఆందోళనలు చెందుతున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల రైతులు కాలవలను మూసివేయవలసిందిగా పి. డబ్ల్యు. డి. అధికారులను కోరుతున్నారు. చంద్రయ్య మురుగుకాలవ గుడివాడగుండా ప్రవహించడంవల్ల పెక్కు అవరోధాలు ఏర్పడుతున్నాయి. బుడమేరుకు వరదహెచ్చింది.

జనార్దనపురం, రామాపురం, తుమ్మలపల్లి, పోలుకొండ, రుద్రపాక, మోటూరు, పుట్టగుంట, మోటూరు,పైదేపూడి మున్నగు గ్రామాలు ఈ రెండురోజుల తీవ్రమైన వర్షానికి చాలా దెబ్బతిన్నాయి. పొలాలన్నీ నీటమునిగి పోయాయి. (ప. వి)

లోకసభలో జొన్నల ప్రదర్శనం

స్పీకర్ అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ, జూలై 26:— కొన్ని రేషన్ దుకాణాలలో ప్రజలకు అందజేస్తున్న నాసిరకం జొన్నలను సభవారి దృష్టికి తేవడానికి లోకసభలో నేడు జనసంఘం సభ్యుడు శ్రీ హుకుంచందకచ్వాయా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దేశంలో అనావృష్టి పరిస్థితులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం సమాధానం చెప్తున్న సమయంలో ఈసభ్యుడు నాసిరకం జొన్నలతో నింపబడిన ఒక చిన్న ప్యాకెట్‌ను సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు.

అయితే,స్పీకర్‌అందుకు అనుమతించలేదు.

ప్రజాస్వామ్య మూలా సూత్రాలకే హానికరం

జాకీర్ హుస్సేన్ హెచ్చరిక

న్యూఢిల్లీ, జూలై 26:— రాజ్యసభలో నిన్న సంభవించిన అవాంఛనీయ సంఘటనపట్ల సభాధ్యక్షుడు డాక్టర్ జాకీర్‌హుస్సేన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇట్టి సంఘటనలు ప్రజాస్వామ్యజీవిత విధానం మూలసూత్రాలనే విధ్వంసం చేయగలవని ఆయన హెచ్చరించారు.

నిన్న యస్. యస్. పి. సభ్యులు శ్రీ రాజ నారాయణ్ శ్రీ జి. మురహరిగార్లను బలవంతంగా సభనుంచి బయటకు పంపవలసి వచ్చింది.

వినిమయ సహకార స్టోర్సుకురు.8 కోట్లు

కేటాయించినట్లు రాజ్యసభలో మంత్రి వివరణ

న్యూఢిల్లీ, జూలై 26:— దేశంలో కొత్తగా వినియోగదారుల సహకార స్టోర్సు నెలకొల్పే నిమిత్తం ఈఆర్థిక సంవత్సరంలో రు. 7.71 కోట్లు కేటాయించడం జరిగిందని ఆహారశాఖ డిప్యూటీమంత్రి శ్రీ యస్. డి. మిశ్రా నిన్న లోకసభలో తెలియజేశారు. ధరల పెరుగుదల నిరోధానికై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంటున్నది.

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతము పనిచేస్తున్న 222 హోల్‌సేల్ స్టోర్సు, 7,649 బ్రాంచీలకు తోడుగా, మరి 101 హోల్‌సేల్ స్టోర్సును, 2000 బ్రాంచీలను, 43 డిపార్టుమెంటల్ స్టోర్సును నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించుకున్నదని మంత్రి వివరించారు.

న్యూఢిల్లీ, జూలై 26:— వార్తాపత్రికల రిజిస్ట్రార్‌గా శ్రీ కె. ఎస్. బాపట్‌శాస్త్రి నియమింపబడ్డారు. ఇంతకాలం శ్రీదామ్‌జాయ్ ప్రభుత్వానికి పత్రికా వ్యవహారాల సలహాదారునిగా పనిచేశారు.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

FULL DAYTIME & PARTTIME CLASSES — EFFICIENT POSTAL TUITION FOR ALL COURSES

16A, Sterling Road, Nungambakkam, Madras-34.

A.M.I.E (INDIA), AUTOMOBILE ENGINEERING ల పరీక్షలకు తర్ఫీదు. పరీక్షలో ప్యాసుఅయిన వారి శాతము హెచ్చు. గ్యారంటీ. ప్రక్క రాష్ట్రాలనుండి విద్యార్థులు చేరియున్నారు.

ఈ క్రింది కోర్సులు నేర్పబడును:

(1) A.M.I.E. (INDIA) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ B.E. DEGREE కి సమానము.
కనీసపు అర్హతలు: S.S.L.C. లేదా దాని సరియైన పరీక్ష:—
P.U.C. (ప్యాసయిన లేక చదివిన వారికి) B.Sc మొదటి సంవత్సరము ప్యాసయిన వారికి, పెద్దలో ఉండుట, డిప్లమా హోల్డర్లు, మరియు B.Sc. చదివిన వారికి తక్కువ కాలము,
(2) AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES (2 సంవత్సరాల కాలము)
(3) A.M.I.M.I (LONDON) (b) D.A.E. (INDIA) అర్హత: S.S.L.C. లేక ఇంగ్లీషు ఎక్కువ అర్హతలు. S.S.L.C. పరీక్ష హాజరైనవారు కూడా దరఖాస్తు పెట్టవచ్చును. (3) L.C.E., L.M.E., & L.E.E. For those with Engineering Experience (Part-time) Tutorial classes for first and final year failed candidates
(4) B.E. DEGREE: Tutorial Classes for Failed Students.
విద్యార్థులకు హాస్టల్ వసతి, లేబరేటరీ, మరియు వర్క్‌షాప్ కలవు.

Director: M. A. KRISHNASWAMY M.Tech., A.M.I.S.E., M.I.C.E. (U.S.A)
పూర్తి ప్రాస్పెక్టస్‌కు రు. 1/- M.O. పంపుతూ వ్రాయండి
Principal. R. SIVARAMAKRISHNAN, B.E., A.M.I.E (India) Former Principal of C. N. T. INSTITUTE, Madras-7

ఎక్రిమెంట్

సర్పొరియాసిస్ వైద్యమైన క్రిమిసంహారక మలాము
లోపలికంగా వాడ నవసరము, బయటికంగా వాడుక.
• మంటలేకుండా • జిడ్డుగా వుండదు
• సురక్షితమైనదేగాక చల్లగా వుంటుంది.
కాగా పసిబిడ్డలకు కూడా వాడతగినది



బెంగాల్ ఇమ్యూనిటీవారి తయారీ

మీకు ఇతోధికంగా సేవ చెయ్యటానికి.......

కెనరా బ్యాంకు వారి కొత్త బ్రాంచి

3-20, ఫతేనగర్, ఫతేనగర్ రైల్వే గేటుదగ్గర

హైదరాబాద్-18

నందు

1966, జులై 27, బుధవారం నాడు

తెరువబడుతున్నది.

కెనరా బ్యాంక్ లిమిటెడ్

[స్థాపితం: 1906]

అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు : బెంగుళూరు
రిజిస్టర్డు ఆఫీసు : మంగుళూరు

సేవచేయుటకు అభివృద్ధి — అభివృద్ధికి సేవ

మీకు సేవచేయుటకు ఉన్న మా ఇతర బ్రాంచీలు :
సికింద్రాబాద్ ఎం.జి. రోడ్డు, ఆర్.పి. రోడ్డు, మారేడ్‌పల్లి
హైదరాబాద్ అబిడ్ రోడ్డు, నిజాంషాహిరోడ్డు, పతర్ గట్టి

కిల్‌బర్న్ పిసి బ్రాండ్ టార్పాలిన్ క్రింద

ఏ సరుకైనాసరే సురక్షితమే

Kilburn PC BRAND Tarpaulin

■ నాణ్యమైన మంచి కాన్వాస్‌తో చేయబడింది.
■ మెత్తగా వుంటుంది గనుక సులభంగా చినగదు.
■ పేరుపొందిన పద్ధతిని వాటర్‌ప్రూఫ్ చేయబడింది.
■ కొలతలిచ్చి కుట్టించినట్లు కోరిన సైజులలో లభిస్తాయి.

కిల్‌బర్న్ అండ్ కంపెనీ లిమిటెడ్
8570-1-1 రాష్ట్రపతి రోడ్.
సికందరాబాద్

స్టాకిస్టు:
అమృత్ ఇంజనీరింగ్ కంపెనీ, విజయవాడ

JWT/KB/3135

తిరుమల అర్ధ సంస్కృతి సదస్ వార్షికోత్సవం

అక్టోబరులో జరుగగలదట

తిరుపతి, జూలై 26:— తిరుమల అర్ధ సంస్కృతి సదస్ వార్షికోత్సవం 1966 అక్టోబరులో తిరుమలలో జరుగుతుంది. సభను అలంకరించవలసినదిగా కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులవారు అంగీకరించారు.

భారతదేశంలోని అన్ని వేద పాఠశాలలో వేదాలభ్యసిస్తున్న విద్యార్థులు వేద పండితులు ఈ సదస్‌లో పాల్గొనవలసినదిగా ఆహ్వానింపబడగలరని చెప్పబడింది. (మ. వి)

వీడ్కోలు

రాజమండ్రి, జూలై 26:—పురపాలక సంఘ కార్యదర్శి శ్రీ యస్. నరసింహారావు విజయనగరం బదిలీ అయివెళ్ళే సందర్భంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పౌరుల పక్షాన రావు అధ్యక్షతను వీడ్కోలుసభ జరిపారు. శ్రీ నరసింహారావు సిబ్బంది శ్రీ అను పట్ల చూపిన ఆప్యాయత, ఆదరణకు కృతజ్ఞత తెలిపారు. (మ. వి.)

THE CANARA BANKING CORPORATION LTD.
ది కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్ లి.,
(స్థాపితం 1906)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు: మెంగుళూరు
రిజిస్టర్డు ఆఫీసు: ఉడిపి
డబ్బును గడించటంకన్నా వాడటం కష్టం!
డబ్బు వాడటం ఒకకళ, దాన్ని అలవరచుకోవటంకష్టం
కార్పొరేషన్ బ్యాంకు
గత 60 సంవత్సరాల పైబడి డబ్బు వాడకం జరుపుతూ ఉంది. కాగా, మీ డబ్బు భద్రంగా, నైపుణ్యంగా, మీకు లాభకరంగా, దాన్నొక పవిత్రమైన బాధ్యతగ తీసుకు వాడగలదు. మీ డబ్బు యావత్తును వివేకత, నైపుణ్యతతో కూడిన దీని శ్రద్ధకు నిర్భయంగా వప్పగించి కష్టపడి సంపాదించిన దానికి మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తూ మీరు విశ్చితంగా ఉండవచ్చును!
ఈ సంస్థను మీ డబ్బు వాడమనండి. అప్పైన మీరు పూర్తిగా తృప్తి పొందగలట్లు మీ డబ్బు మీకు దినదినం ఎలా తోడ్పడగలదో గమనించండి!!
కె. రామదాస్ నాయక్,
జనరల్ మానేజర్,

రేడియో

గురువారం, జూలై 28
శక 1888—శ్రావణ 6

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం:6—00వందేమాతరం, కార్యక్రమ వివరణ, 6—10భక్తిరంజని, 6—45సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15 విజయవాడ వకె, 8—30 విజయవాడ వకె. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—50 తె.వా. సాయంత్రం: 5—30 స్థానికప్రకటనలు, 5—35 విజయవాడ వకె, 5—50 విజయవాడ వకె, 6—15ప్రాం.వా., 6—25 ప్రస్తుతాంశం, 6—30వ్యవసాయిక విషయాలు, 7—00తె. వా., 7—15 దీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30చతురంగం, 7—45రాగం, తానం, పల్లవి, 8—40లలితసంగీతం, 9—30అఖిలభారత నాటక కార్యక్రమము(తెలుగు), 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం:6—00హైదరాబాద్ ఎ వకె. మధ్యాహ్నము:12—30 హైదరాబాద్‌ఎవకె, 1—00వ. మద్దులేటప్ప. సాయంత్రం: 5—30హైదరాబాద్ ఎ వకె, 7—00 తె. వా., 9—30హైదరాబాద్ ఎ వకె, 10—35ప్రసారసమాప్తి.

విజయవాడ— 357.1 మీ.

ఉదయం:6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—45సూక్తిముక్తావళి, 6—50 వాద్య గోష్ఠి, 7—00తె.వా., 7—15 బి. రామకృష్ణశాస్త్రి, 7—45 సంగీత శిక్షణ, 8—30అన్నవరపు రామస్వామి:వయొలిన్. మధ్యాహ్నం: 12—05గానసుధ, 12—15 వార్తలు—వ్యాఖ్యలు, 12—50 కార్మికుల కార్యక్రమము,1—00అన్నవరపు రామస్వామి: వయొలిన్, 1—50 తె. వా. సాయంత్రం: 5—30స్థానికప్రకటనలు, 5—35గ్రామలో లక్ష్మి—బాలవిహార్, 6—05వాద్య బృందం, 6—15ప్రాం. వా., 6—25ప్రస్తుతాంశం, 6—30 పంటసీమలు, 7—00తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 చతురంగం,రూపకం 7—45రాగం, తానం, పల్లవి, 8—40 చిత్రతరంగిణి—ఫిల్మ్ సంగీతం, 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము(తెలుగు),10—35ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం, 6—05వి8. వి. కృష్ణమూర్తి, 8—15రాగం, తానం, పల్లవి:కొలకాడ్ ఎస్. రామనారాయణ అయ్యర్, 9—15కె. శంకరి అమ్మాల్, 10—00 ఎస్. వి. కృష్ణమూర్తి. మధ్యాహ్నం:1—40వాద్యగోష్ఠి. సాయంత్రం: 5—30 కె. ఎస్. సుశీల, 8—00 అయ్యలూరు కృష్ణన్, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం:6—00మద్రాస్ ఎ వకె, 7—00తె. వా., 7—15సంగీతమంజరి. మధ్యాహ్నం:1—50తె.వా.,2—00 మహిళా మండలి. సాయంత్రం: 6—40కె. ఎస్. సుశీల, 7—00తె. వా., 7—15 వాద్య సంగీతం, 9—30అఖిలభారత నాటక కార్యక్రమము, 10—35ప్రసార సమాప్తి.

టెలిఫోను తీగెల దొంగతనానికి జైలు శిక్షలు

విజయనగరం, జూలై 26:—ఇక్కడి ఒకటవ, రెండవ టౌను పోలీసు సబ్‌యిన్స్‌పెక్టరు శ్రీయుతులు ఆర్. వి. రాజు, కె. రాజగోపాలరావు విజయనగరం,పరిసర ప్రాంతాలలో జరిగిన టెలిఫోన్ తీగెల దొంగతనాలపై నిఘావేసి, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టుచేసి, జ్యుడిషియల్ సెకండ్‌క్లాసు మేజిస్ట్రేటు కోర్టులో కేసులు పెట్టి నేరాలు బుజువు చేశారు.

మేజిస్ట్రేటు శ్రీ బి. వెంకటేశ్వరరావు ఆ ముగ్గురు నేరస్థులకు అయిదు వారాలనుంచి మూడు మాసాలవరకూ జైలు శిక్షలు విధించారు. (మ. వి.)

ముద్దికెర గ్రామంలో కలరా

ఏడుగురి మృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— కర్నూలు జిల్లా ముద్దికెరలో కలరా వ్యాధివలన జూలై 24 న ఏడుగురు మరణించారు.

శాసనసభ్యుడు శ్రీ కె. బి. నరసప్ప తమ నియోజకవర్గం(పత్తికొండ)లో పర్యటించి తిరిగి వచ్చారు. ఆ ప్రాంతంలో మొన్నటివరకు అక్కడ ఒక్క చినుకుకూడా పడలేదనీ, అందుచేత బావులను మరింత లోతుగా త్రవ్వినా త్రాగడానికి కూడా మంచినీరు లభించడం లేదనీ పేర్కొన్నారు.

పరిశుభ్రపరచిన మంచినీటి సరఫరా పథకాన్ని ఆ గ్రామంలో ప్రభుత్వం అమలుపరచాలనీ, కలరా నిరోధక చర్యలను వెంటనే తీసుకోవాలనీ ఆయన సూచించారు.

భూస్వాధీనం ఉత్తర్వు చెల్లనేరదని రిట్

హైకోర్టు కొట్టివేత

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా సందుగడ్డ గ్రామంలో నలుగురురైతులు దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌ను హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ గోపాలరావు ఎక్బోటే కొట్టివేశారు.

పోడాం గ్రామంలో సీతచెరువుకు నీరు సరఫరా చేసేందుకు కొత్త కాలువ నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన చెల్లనేరదని రిట్.

కొత్త కాలువ నిర్మాణానికి వారి భూమిని స్వాధీనపరచుకోడానికి ఉద్యోగులకు అధికారం సంక్రమింపజేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు రద్దుచేయాలని నలుగురురైతులు హైకోర్టును అర్థించారు.

ఇరిగేషన్ మంత్రి పక్షపాతంతో ఉత్తర్వు జారీచేశారని రైతులువాదులు. ఈ ఆరోపణలను ఖండిస్తూ మంత్రి, పబ్లిక్‌వర్క్సుశాఖ కార్యదర్శి అఫిడవిట్లు దాఖలుచేశారు.

ఈ ఉత్తర్వు దురుద్దేశంతో జారీచేసినట్టు కారణం కనుపించడంలేదని పేర్కొంటూ న్యాయమూర్తి ప్రతివాదులకు ఖర్చులు ఇప్పిస్తూ, రిట్‌పిటిషన్ కొట్టివేశారు.

వడ్లమన్నాడులో పాల సేకరణ కేంద్రం

వడ్లమన్నాడు, జూలై 26:— వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలోని పశుగణాభివృద్ధి ఉపకేంద్రంలో జూలై 20 న పాల సేకరణ ఉత్పత్తి కేంద్రానికి ప్రత్యేకాధికారి డాక్టర్ సి. అంజనేయులు ప్రారంభోత్సవం చేశారు. వడ్లమన్నాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ కానూరి శివాజీరావు ఈసందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించారు. పథకం ఆశయాలను ఆయన రైతులకు విశదీకరించారు. గుడ్లవల్లేరు లైవ్‌స్టాక్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు పశువుల ఆహారం గురించి తెలియచేశారు. పామర్రు డాక్టర్ శ్రీ జస్వంతరావు, యింకా పలుగ్రామాల నుండి అధికార, అనధికారులు ఈసభకు వచ్చారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అభ్యర్థన

అనంతపురం, జూలై 26:—రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ క్లిష్టపరిస్థితిని తొలగించి, సామర్థ్యంతో,స్థాయీగా పరిపాలన సాగించడానికి కేంద్రం జోక్యంచేసుకొని రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని ఆంధ్ర ప్రజాసోషలిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ రామచంద్రరావు యిక్కడ శుక్రవారంనుండి మూడురోజుల పాటు సమావేశమైన ఆపార్టీ కార్యవర్గాన్ని కోక లేఖనుద్వారా సూచించారు. కాంగ్రెస్ పార్టీ ము తాతత్వాలలో నిమగ్నమై వున్నదని ఆయన ఆరోపించారు.

వేతనాల పెంపుదలకై

మోటారు కార్మికుల అభ్యర్థన

రాజమండ్రి, జూలై 26:—తూర్పుగోదావరిజిల్లా మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్సు యూనియన్ రాజమండ్రి బ్రాంచి సమావేశం 23వ తేదీనఅధ్యక్షులు శ్రీ జి. యస్. బాలాజీదాస్ అధ్యక్షతను జరిగింది. రూపాయివిలువ తగ్గి, ధరలు పెరిగినందున మోటారు కార్మికులకు 6 ఏండ్లు క్రితం నిర్ణయించిన కనీస వేతనాలతో జీవించడం దుర్లభమవుతుందనీ,జిల్లాలో మోటారు యజమానులను 2 మాసాలక్రితం ప్రస్తుత జీతాలతో 25 శాతం కరువు భత్యం పెంచాలని కోరినా, నిర్లక్ష్యవైఖరి అవలంభించారనీ, అందువలన ఈసమస్యపై తీవ్ర ఆందోళన చేయాలనీ అధ్యక్షుడు కార్మికులను హెచ్చరించారు.యూనియన్ ఆర్గనైజరు శ్రీగంటి సత్యనారాయణకూడా మాట్లాడారు. లారీ ప్రమాదాలను అరికట్టుటకు రాష్ట్ర రవాణా మంత్రి ఆర్డర్ రాత్రి వేళలలో లారీ రవాణానిలుపుటకు తీసుకునే చర్యలుపట్ల హర్షిస్తూ తీర్మానించారు. (మా. వి.)

త్యాగరాయ కృతులు వెన్నెల సెలయేళ్లు

సంగీత వారోత్సవసభలో చీఫ్‌జస్టిస్ శ్రీ అనంతనారాయణన్ అభిభాషణ

మద్రాసు, జూలై 26 :— కర్ణాటక సంగీతం, బయటి నొత్తిళ్లకంటె, అంతరంగిక సంక్షోభాల వల్లనే ఎక్కువ ప్రమాదంలో పడింది — అని గత శనివారం భారతీయ సాంస్కృతిక కేంద్ర వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ చీఫ్ జస్టిస్ శ్రీ అనంతనారాయణన్ అన్నారు.

అంతరింగిక సంక్షోభమంటే ఏమిటో ఆయన విశ్లేషించారు. గాయకుడు తన పేరూ తన గానం పేరూ అనుకొంటున్నాడు. కచేరీ చేస్తూ, పంచమంతోకీ, మేలు స్థాయితోకి వెళ్లినప్పుడు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారా లేదా అని ఎదురు చూస్తున్నాడు— అది మంచిదికాదు.

సంగీత విద్వాంసులు త్యాగరాజు మొదలైన వాగ్గేయకారుల హృదయాన్ని అర్థం చేసుకొని, వారి గేయాలలోగల భావాన్నిత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. విదేశాలలోని సంగీత విద్వాంసులు బాచ్ మొదలైన వారిని అర్థంచేసుకోవడంకోసం తపస్సు చేస్తున్నారు.

ఆవిధంగా త్యాగరాజు భావాన్ని, భక్తి ప్రతిపత్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారెవరున్నారు? శ్రీ త్యాగరాజు గేయాలు, సన్నిధిదారులలో మెల్లగా ఉరికి పరుగులు తీసే సెలయేళ్ల వంటివి. అవిలతా పరుగెత్తి పరుగెత్తి సంగీత సాగరంలో మునిగిపోయినాయి.

శ్రీ త్యాగరాజు రాగాలలో అతి గంభీరమైన భావముద్రలున్నాయి. వాటిని ఆయన ఎంతో నేర్పుగా అనుసరించారు. అవి కేవలం ఆరోహణ, అవరోహణలు మాత్రం కాదు. సంచారాలు అంతకన్న కాదు. అవి వివిధ రూపాలలో వున్న దేవతలు.

గాయకుడు, రాగ, తానాలతో కచేరీని ఎంతసేపైనా నడపవచ్చు. కాని, ప్రముఖమైన కీర్తనలు కొన్నిటిని పాడి వినిపించందే కచేరీ ఆనందం కల్పించలేదు. కర్ణాటక సంగీతంలో కృతికే గొప్ప స్థానం వుంది. కృతిలో గొప్ప భావ, రాగ సమ్మేళనముంది. కనుక వేరు వేరుగా మాటలను వాటి పొందికనూ గమనిస్తే చాలదు, వాటి అర్థం తెలుసుకొన్నంత మాత్రానా లాభంలేదు. రాగతాళాలు గమనించిన చాలదు. కృతి కీట్సు 'సానెట్' వంటివి. అన్నివైపులనుంచీ మాధుర్యం చిందడం దాని లక్షణం. కనుక కృతిలో వున్న సమ్మేళనాన్ని, ప్రత్యేకతనూ గాయకుడు గమనించాలి. అతని దృష్టి కేంద్రీకరించక పోతే ఫలితం శూన్యం.

'ప్రేక్షకుల సంఖ్య' అనేది మరో ముఖ్య విషయం — ఇది కర్ణాటక సంగీతం విషయంలో మరీ ముఖ్యం. ఉత్తమమైన సంగీతాన్ని కొద్దిమంది ఆలకించినా ఫర్వాలేదు.

కర్ణాటక సంగీతానికి కొన్ని సాంప్రదాయాలు అవసరమైనప్పటికీ, దీనిలో కూడా కొన్ని పరిశోధనలు చెయ్యడం అవసరం. పిటీపల్ల కొంత కళాపిపాస ఏర్పడే అవకాశం వుంది — అన్నారు శ్రీ అనంతనారాయణన్.

భారతీయ సంస్కృతి కేంద్రం మైకులు లేకుండా సంగీత సభలు ఏర్పాటు చేస్తోంది.

జలుమూరులో ఆయుర్వేద ప్రచారసభ

జలుమూరు, జూలై 26:— శ్రీకాకుళం జిల్లా జలుమూరు శ్రీకాకుళం జిల్లా ఆయుర్వేద ప్రచారకసభ ఇటీవల జరిగింది. సభకు కోట బొమ్మాళి పంచాయతిసమితి అధ్యక్షులు శ్రీ పి. చిన్నకృష్ణంనాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఆయుర్వేదబోర్డు ఉపాధ్యక్షులు శ్రీ కవిరాజమోహన్‌సభా ప్రారంభం చేస్తూ, గ్రామాల్లో ఆయుర్వేద వైద్యులు చేయుచున్న వైద్య సేవను వివరించి అభినందించారు.సభలో జలుమూరు సర్పంచి శ్రీ చిన్న కృష్ణారావు, డా. పంతుల ఉమామహేశ్వరరావు, డా. సూర్యనారాయణమూర్తి, డా. టి. పి. జి. రామానుజాచార్య, డా. డి. సోమేశ్వరరావు, డా. జె. వి.నరసింహం, శ్రీ వైద్య భూషణ వెంకటరావు, శ్రీ దాలయ్య మొదలైనవారు సంభాషించారు. అధ్యక్షులు శ్రీ కృష్ణంనాయుడు తమ సమితిలో ఆయుర్వేదమునకు చేయ దగిన సహాయము చేయుచున్నామని, యింకాచేయ దగినది చెప్పమని ఆదరణపూర్వకమైన సంభాషణ చేశారు.

శ్రీ కోన వెంకటరావు స్వాగతం చెప్పారు. ఆయుర్వేద ప్రచారక కార్యకర్తలుయేర్పరచిన సభలో పాల్గొన్నారు. శ్రీ దార్లపూడి రామబ్రహ్మశర్మ వందన సమర్పణతో సభలు ముగిసినవి.

వీడ్కోలు—సన్మానసభ

మంగళగిరి, జూలై 26:—పెనుమాక జిల్లా జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ టి. జోగారావు, హయ్యర్ సెకండరీ ప్రధానోపాధ్యాయులుగా గురజాలకు బదిలీ అయిన సందర్భంలో పాఠశాలదాతలు, పుర ప్రముఖులు వారి గౌరవార్థం వీడ్కోలు, సన్మాన సభ జరిపారు. సభకు మంగళగిరిసమితి అధ్యక్షుడు శ్రీ ఎ. వేంకటరామిరెడ్డి, అధ్యక్షత వహించారు. శ్రీ మేకానాగిరెడ్డి దాతలతరపున మాట్లాడారు.

శ్రీ జోగారావు స్థానంలో ప్రధానోపాధ్యాయుడుగా విచ్చేసిన శ్రీ తాటిపర్తి రామిరెడ్డి ఇతోధిక పురోభివృద్ధి సాధింపగలరనివిద్యుపురు ఆశించారు. తర్వాత పాఠశాల దాతలు శ్రీ వి. జానకిరామయ్య, శ్రీ మేకావీరవేంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయసంఘకార్యదర్శి శ్రీ కె. పోతురెడ్డి, విద్యాశాఖాధికారి శ్రీ కొత్రపాటి సూర్యనారాయణ, శ్రీ జోగారావు కార్యదీక్షను కొనియాడారు.

శ్రీ జోగారావు కృతజ్ఞత తెలిపారు. శ్రీ తాటిపర్తి రామిరెడ్డి తాము పాఠశాల పురోభివృద్ధికి సర్వశక్తులతో కృషిచేయుగలమని చెప్పారు. శ్రీ మేకా నాగిరెడ్డి వందనసమర్పణ చేశారు. (మా. వి.)

డాంజీపై కేసు విచారణ

మద్రాసు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సాక్ష్యం

మద్రాస్, జూలై 26:— జైలునుంచి పారిపోవడానికి ప్రయత్నించాడనే నేరం ఆరోపించబడిన జేన్ క్లాడ్ డాంజీను అయిదవ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేట్ నిన్న శ్రీ ఉస్మాన్ అలీఖాన్ విచారణ చేసిన సందర్భాన మద్రాసు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శ్రీ వి. ఎస్. బుచ్చిబాబు సాక్ష్యమిస్తూ జూన్ 24 వ తేదీని మధ్యాహ్నం 3—30 గంటలకు కేకలువిని తాను ఆఫీసునుంచి బయటి వరండాలోకి వచ్చేసరికి జైలు బయటి గోడపైపు విరుతున్న వాచ్మాన్, డాంజీను కనిపించారని, తాను పోలీసులకు ఫోన్‌చేసి క్రిందికి దిగివెళ్లేసరికి ముగ్గురు వార్డరులు డాంజీను పట్టుకొని వున్నారని అన్నారు.

నిందితుడు విదేశీయుల చట్టంక్రింద నిర్బంధింపబడివున్నాడా అని ప్రశ్నించగా హోంశాఖ ఉత్తరువు ప్రకారం నిర్బంధించబడివున్నాడని, 1963 సంవత్సరపు మద్రాస్ సెక్యూరిటీ - ప్రిజనర్సురూల్సును అనుగుణంగా నిందితులు చేసే నేరాలకు, శిక్షలకు, క్రమశిక్షణకు లోబడి డాంజీను క్లాస్‌వన్ ఖైదీగా పరిగణించవలసి వుందని ఆయన కోరారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వి. పి. రామన్ "పూనమల్లి సబ్‌డివిజనల్ మాజిస్ట్రేట్ కోర్టునుంచి చీఫ్ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేట్ కోర్టుకు కేసును మార్చవలసినదిగా హైకోర్టు చేసిన ఉత్తరువులో విచారణలోవున్న ఖైదీలుగా మాత్రమే వీరిని పరిగణించవల్లవున్నదన్నారనీ, కేంద్రప్రభుత్వం డిటెన్యూలుగా భావించాలన్న వాల్కాట్‌వాదం చెల్లదనీ అన్నారు.

జూన్ 24 వ తేదీని పారిపోవడానికి ప్రయత్నించిన నేరానికి నిందితులు శిక్షింపబడ్డారన్న ముద్దాయితరపు న్యాయవాదుల సూచనను శ్రీ బుచ్చిబాబు తిరస్కరించారు. నిందితుడు ఆదే గదిలో వుంచబడ్డాడని అయితే రోజంతా కాపలా ఏర్పాటు చేయబడ్డదని శ్రీ బుచ్చిబాబు అన్నారు.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫీసు భవనం డాబామీద తాను నిందితులను చూడలేదనీ, తన కార్యాలయానికి తానువారిని చూసిన చోటుకు మధ్యనుమారు నూరు అడుగుల దూరం వుంటుందనీ ఆయన అన్నారు. ముద్దాయితరపు న్యాయవాదుల క్రాస్ పరీక్ష యింకా పూర్తి కానందున విచారణ రేపటికి వాయిదా వేయబడింది.

PEP PLASTICS
పి. వి. సి.
ట్యూబింగ్
1/8 నుంచి 1½" I.D.
40% ట్రేడ్ డిస్కౌంట్ మినహా
స్లీవింగ్
½ మి.మీ నుంచి 25 మి.మీ
40% % 25%
ట్రేడ్ డిస్కౌంట్ మినహా
గార్డెన్ హోస్
½" నుంచి 1"
50% డిస్కౌంట్ మినహా
తయారు చేసిన వారు:—
ప్లాస్టిక్ ఎక్స్‌ట్రూజన్ ప్రాడక్ట్సు
సోల్ ఏజంట్సు:
బాంబే ఎలెక్ట్రికల్ సీవింగ్ అండ్ ట్యూబింగ్ కం.,
8, ఎవర్—షైన్ మాన్షన్, 2 వ అంతస్తు, 15,పాల్టన్ రోడ్డు, క్రాఫర్డు మార్కెటువెనుక, బొంబాయి—1.
తంతి: 'Sleeving' ఫోన్ 264165.





క్రీడాలోకం

ప్రపంచ ఫుట్ బాల్ ఫైనలుకు పశ్చిమ జర్మనీ

లివర్‌పూల్, జూలై 26:— ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్పులో నిన్న ఇచ్చట జరిగిన మొదటి సెమీ ఫైనలులో పశ్చిమ జర్మనీ సోవియెట్ యూనియన్‌ను 2—1 గోల్సుతో వోడించి సెమీ ఫైనలుకుచేరింది.

బ్రెజిల్, హంగెరీ, పోర్చుగల్ పోటీలు ఇక్కడ జరిగాయి. వాటితో పోల్చిచూస్తే నిన్నటి పోటీ లివర్‌పూల్ ప్రేక్షకులను ఎంతో నిరుత్సాహపరచింది. పైగా, ఉభయ జట్లులోని ఆటగాళ్ళు చూపిన మొరటు తనాన్ని సహించలేక, హేళనచేశారు. ఎంతో చక్కగా ఆడగల ఉభయ జట్లులు, తమ సహజ ధోరణిలో ఆడలేకపోయారు. ఆట విరామ సమయానికి కొద్దిగా ముందు (44 నిముషంలో) రష్యన్ లింగర్ చిస్లెంకోను రెఫరీ బయిటకు పంపారు. ఇది తీవ్రచర్యగా అగుపించినా కఠినంగా ప్రవర్తించకపోతే, ఆటగాళ్ళను అదుపులోకి తెచ్చలేకపోవచ్చునని ఇటాలియన్ రెఫరీకి తోచి ఉండాలి.

హెల్మట్ హాలర్, ఫ్రాంజ బెకెన్‌బవుర్ జర్మనీకిగోల్సు, రష్యా తరఫున పోర్కూనన్ గోలు చేశారు.

అత్యంతముఖ్యంగాఎంచబడుచున్నఇంగ్లండ్— పోర్చుగల్ పోటీ నేడు వెంబ్లేలో జరుగును.

లోగడ పోటీలలో జరిగిన గందరగోళం దృష్ట్యా వివిధ పోటీలనుండి రెఫరీల అబ్జర్వర్ల రిపోర్ట్సును అందుకొని, ప్రపంచ ఫుట్ బాల్ సంఘం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం 80 పౌన్లు జరిమానా చెల్లించాలని, అర్జెంటీనా కెప్టెన్ రట్టిన్ నాల్గు అంతర్జాతీయ పోటీలలో, ఒనెగా, ఫెర్రేరో, చెరి 3 పోటీలలో పాల్గొన కూడదని నిషేధించింది.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 26:— రహీం ఫుట్‌బాల్‌లీగులోనిన్న జరిగిన పోటీలలో, రైల్వే రిక్రియేషన్ క్లబ్బును 3—0 గోల్సుతో వోడించి. ఎ. పి. పోలీసు ప్రథమస్థానంలోకి వచ్చింది.

ఎలెక్ట్రిసిటీ రిక్రియేషన్ క్లబ్, సికింద్రాబాద్ బ్లూస్‌ను 5—1 గోల్సుతో వోడించింది. ఈఓటమివల్ల, సికింద్రాబాద్ 'ఎ' విభాగంనుంచి 'బి' విభాగంలోనికి పోకతప్పదని తోస్తుంది.

సౌత్ ఇండియా క్లబ్‌లో చదరంగం పోటీలు

విజయవాడ, జూలై 26:— విజయవాడ సౌత్ ఇండియా క్లబ్ (బందరురోడ్) వారిచే చదరంగంపోటీలు ఆగస్టు 13, 14, 15 తారీఖులలో జరుగునని తెలుపబడింది. మొదటి ప్రైజు రు. 100, రెండవ ప్రైజు రు. 75, మూడవ ప్రైజు రు. 30, ట్రిబ్యునల్ ప్రైజులు. 25 లు ఇవ్వగలరట.

కుటుంబసమేతంగా చూసి ఆనందించండి!
దాది.మా
L.V.ప్రసాద్ రోషన్
విజయవాడ శ్రీసరస్వతి
రాజమండ్రి విజయా...

అమెరికాలో జాతి సంఘర్షణలు

బ్రూక్లిన్ ప్రాంతంనుంచి ప్రజల పలాయనం

న్యూయార్కు, జూలై 25:— గత వారంరోజులుగా జాతిపరమైన సంఘర్షణలతో హింసా సంకులితమైన బ్రూక్లిన్ పట్టణ ప్రాంతాలనుంచి భయవిహ్వలులైన ప్రజలు ఇళ్ళు, వాకిళ్ళు వదిలి కుటుంబాలతోసహా అక్కడినుంచి నిన్న పలాయనం ప్రారంభించారు.

నీగ్రోలు, శ్వేతజాతీయులు, పోర్టోరికన్‌ల మధ్య తిరిగి మళ్ళీ సంఘర్షణలు చెలరేగకుండా పరిస్థితిని అదుపులో పెట్టేనిమిత్తం నగర వీధులలో అదనపు పోలీసుదళాలు గస్తీతిరుగుతున్నాయి.

గడచిన 48 గంటలలోను పరిస్థితి కొంత ఉపశమించిందనే చెప్పుకోవచ్చు. నిన్న తెల్లవారు జామునమాత్రం ఒక నీగ్రో మహిళపై కాల్పులు జరిగాయి. దీనితో పోలీసు బందోబస్తు చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

తదుపరి, కొందరు మిత్రులతో కలిసి, ఒక వీధిమూలలో నిల్చుని ఉండగా ఈ నీగ్రోవనితపై కాల్పులు జరిగాయి. వారులో నెవరో శ్వేతజాతి యువకులు కొందరు ఆమెపై ఈకాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. నీగ్రో వనితకు బుజంమీద గాయాలు తగిలాయి.

తూర్పు న్యూయార్కు ప్రాంతంలోని బ్రూక్లిన్‌కు 10 మైళ్ళ దూరంలో ఈసంఘటన జరిగింది. గతగురువారంరాత్రి ఈప్రాంతంలోనే 11 సంవత్సరాల వయస్సుగల ఒక నీగ్రోబాలుడినిరివాల్వరుతోకాల్చి చంపివేశారు.

మొన్నటిదినం రివాల్వరు కాల్పులకు గురి అయిన ఇద్దరు పోర్టోరికన్ జాతీయులు ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు.

వీరిరువురు ఒకవీధిలో నిల్చుని ఉండగా నలుగురు నీగ్రోలు ఒకకారులో నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు.

క్లీవ్‌లాండ్‌లో నీగ్రోలు హెచ్చుగా నివసించే హగ్ ప్రాంతంలో ఓహియో పోలీసులు, జాతీయ రక్షణ దళాలకు చెందినసైనికులు మరతుపాకులు, బయొనెట్లతో కొంతవరకు అక్కడ పరిస్థితిని అదుపులోపెట్టగలిగారు.

క్లీవ్‌లాండ్‌లో జాతి సంఘర్షణలు, లూటీలు, గృహదహనాల సందర్భంలో మొత్తం నలుగురునీగ్రోలుకాల్చివేయబడ్డారు.

కలకత్తా, జూలై 26:— కలకత్తాలోని పర్వత అభియాత్రాసంఘంవచ్చేనెలలో హిమాలయ పర్వత శ్రేణులలోని మాని శిఖరాన్ని అధిరోహించడానికి రెండవ యాత్ర ప్రారంభిస్తుంది.

దామోదరస్వరూప్ మృతికి లోకసభ సంతాపం

న్యూఢిల్లీ, జూలై 26 :— రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగు శ్రీ దామోదర స్వరూప్ సేత్, మృతికి లోకసభ నిన్న సంతాపం ప్రకటించింది.

స్పీకర్ శ్రీ హుకుంసింగ్, శ్రీ ఎస్. ఎన్. ద్వివేదీ, శ్రీ ఎం. ఆర్. మసానీ, డాక్టర్ రామమనోహర్ లోహియా ప్రభృతులు శ్రీ సేత్‌కు జోహార్లు అర్పించారు. అనంతరం సభవారు ఒక నిమిషంసేపు మౌనంగా నిలుచుని శ్రద్ధాంజలి ఘటించారు.

రాయలసీమ మిల్లుల మూసివేత

కార్మికుల మధ్య సంఘర్షణలు కారణంగా

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26 :— ఆదోనిలోని రాయలసీమ మిల్లులు జూలై 24 న మూసివేయబడినవి. వీటిలో రెండు వర్గాలకు చెందిన కార్మికులున్నారు. ఈరెండు వర్గాలకు రెండు పోటీ యూనియన్లు నాయకత్వం వహిస్తున్నాయి. ఈరెండు వర్గాలకు చెందిన కార్మికులమధ్య సంఘర్షణలు కారణంగా మిల్లులను మూసివేసినట్లు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వార్త తెలుపుతున్నది.

ఈసందర్భంగా రెండు వర్గాలకు చెందిన కార్మికులను కొందరిని పోలీసులు నిర్బంధంలో వుంచారని, అంతకుముందు 15 మంది కార్మికులపై చర్యతీసుకోబడిందని అవార్త వివరిస్తున్నది.

హిందూ మహాసముద్రంలో అణు జలాంతర్గాములు

శ్రీ స్వరణ్‌సింగ్ వివరణ

న్యూఢిల్లీ, జూలై 26:— హిందూ మహాసముద్రంలో అణు జలాంతర్గాములను ప్రవేశపెట్టాలని పశ్చిమ ప్రభుత్వాన్ని ఇండియా కోరలేదని విదేశవ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నిన్న లోకసభలో తెలియజేశారు.

హిందూ మహాసముద్రంలో పొలారిస్ జలాంతర్గాములను ప్రవేశపెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పత్రికా వార్తల ద్వారా ప్రభుత్వానికి తెలియవచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతానికి అట్టి ప్రతిపాదనేదీ లేదని బ్రిటిష్ ప్రధాని స్పష్టంచేసినట్లు ఆయన తెలియజేశారు.

ప్రజాసంస్థల నిర్వాహణలో పార్టీవిభేదాలు విస్మరించాలి

ఆంధ్రప్రదేశ్, కేరళ గవర్నర్ల హెచ్చరిక

త్రివేండ్రం, జూలై 25:— పౌరసమస్యలవిషయంలో రాజకీయాలకు అతీతంగా వుండవలసిన అవశ్యకత వుంది. ఏటిక్కెట్టుమీద ఎన్నికలకు నిలిచినా, ప్రజాసేవ విషయంలో ఐకమత్యంతో సంచరించాలి—అని, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ పట్టంతానుపిళ్లె, కేరళ గవర్నర్ శ్రీ భగవాన్ సహాయ్ హెచ్చరించారు.

త్రివేండ్రం కార్పొరేషన్ రజతోత్సవ సమయంలో వీరిద్దరూ ప్రసంగించారు. అయిదురోజులు జరిగే ఈ ఉత్సవాలను ప్రారంభోత్సవం చేస్తూ శ్రీ పట్టంతానుపిళ్లె ఇలా అన్నారు — మునిసిపాలిటీ, కార్పొరేషన్ వ్యవహారాలలోకి రాజకీయాలు రావడం శ్రేయస్సు కాదు. సభ్యులు ఎన్నిక అయిన వెంటనే, తమ పార్టీలను విస్మరించి, ఐకమత్యంతో, అన్యోన్యతతో వ్యవహరించాలి. నిజానికి ఇలాటి అన్యోన్యత దేశాభ్యుదయానికి ఎంతో అవసరం. ముఖ్యంగా పట్టణాలలో నగరాలలో వుండేవారు ఇలాటి సమైక్యతకు కృషిచేసి ఆదర్శవంతులుగా నిలవాలి.

కార్పొరేషన్ సమర్పించిన స్వాగతపత్రంలో కార్పొరేషన్ సక్రమపరిపాలనకు, వారికి మరికొన్ని హక్కులు అవసరమని కోరడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని శ్రీ తానుపిళ్ళె ఇలా అన్నారు — పౌర సంస్థలు తమ అధికారాలను సక్రమంగా నిర్వహించగలవనే విశ్వాసం ప్రభుత్వానికి కలిగితే — తప్పకుండా అదనపు హక్కులు ఇస్తుంది.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ సహాయ్ ఇలా అన్నారు — సభ్యులు ఏ టిక్కెట్టుమీద నిలిచి విజయం సంపాదించినా, వారంతా ప్రజా సంస్థల్లో సమైక్యతతో సంచరించడానికి ఒక పద్ధతి ఆలోచించడం అవసరం. దేశంలో వివిధ పార్టీలుండటం మనేది తప్పని సరి విషయమే. వీరందరూ ఒక్కమాట మీద నిలిచి ప్రజాసేవ చెయ్యడమే వీరి ధర్మం.

ప్రజాస్వామ్యం — పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వంటి సంస్థలలోనే విజయవంతం కాకపోతే — దేశ స్థాయిలో విజయవంతం కావడం దుర్లభం—అన్నారు.

శ్రీ సహాయ్ కేరళ ప్రజలలోగల క్రమశిక్షణను కొనియాడారు. నిరసన సభలు జరపడంలో కూడా వారి ప్రవర్తన సక్రమంగా వుంటుందని ఆయన అన్నారు.

త్రివేండ్రం సుమారు 30 చ. మైళ్ళ విస్తీర్ణంగల నగరం. జనాభా సుమారు మూడున్నర లక్షలు.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 26:—

వెండి 1 కిలో గ్రాం.	362.00
చిల్లర 10 గ్రాములు	3.70
వేరుశనగ కెర్నల్స్ 80	
కె. జి. యస్.	180.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో	
మద్రాస్ గోడౌన్‌వద్ద	446.00
తిరుపత్తూరుఆముదం ఎక్సైజ్	
పన్నుతో మద్రాసుగోడౌన్	340.00
కొబ్బరి నూనె 16.06	
కె. జి. ఎస్.	76.75
వేరుశనగనూనె కేక్ 72కె.జి.ఎస్	51.00

నాకు ఒకటి ఇవ్వు!

కృష్ణా మిఠాయిలు
కె.సి.పి. లిమిటెడ్
ఉయ్యూరు & మద్రాసు
Criterion-KCP-936 Te


వెసులుబాటు
మన్నిక
ఆదాయకరం
WAVE
గ్యారంటీగల
మడత ఉక్కు
మడత ఫర్నిచర్
క్రోమలైట్


శ్రీరామా కార్పొరేషన్
కోటగుమ్మం, రాజమండ్రి
బ్రాంచిలు: విజయవాడ,
హైదరాబాద్‌లలో
NAS: 3224 TEL

నేడే చూడండి!

సురేష్ ప్రొడక్షన్స్
రాముడు-భీముడు
నిర్మాత: D.రామానాయుడు ... దర్శకత్వం: చాణక్య
Roopkala
విజయ రిలీజ్

శ్రీ దుర్గాకళామందిరం - విజయవాడ	అశోక్ మహల్ - రాజమండ్రి
నాజ్ థియేటర్ - గుంటూరు	వెంకట్రామా టాకీస్ - ఏలూరు
వెంకటేశ్వరటాకీస్ - విజయనగరం	సత్యనారాయణ టాకీస్ - భీమవరం
సరస్వతి పిక్చర్ పాలెస్-విశాఖపట్నం	వెంకటేశ్వర టాకీస్ - తెనాలి
థియేటర్ కల్పన - కాకినాడ	చాంద్ టాకీస్ - కర్నూలు

ఆదర్శ కాలేజి ఆఫ్ సైన్సు, కామర్సు అండ్ ఆర్ట్సు
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధింపబడినది.
జమ్మికుంట
హుజూరాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లా ఏ. పి.
దిగువ కోర్సులు బోధింపబడును.
1. పియుసి [సైన్సు] : ఎం. పి. సి., బి. పి. సి.
2. పి. యు. సి. [హ్యూమనిటీస్]: కామర్సు, ఎకనమిక్సు; కామర్సు, లెక్కలు,
3. బి. ఎస్‌సి., మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీ కోర్సు]: ఎం. పి. సి., బి.జడ్.సి.
4. బి. కాం. మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీ కోర్సు అడ్వాన్సుడు అకౌంటెన్సీ, ఆడిటింగుతో కామర్సు].
5. బి.ఏ. మొదటి సంవత్సరం [3 సం.ల డిగ్రీకోర్సు] ఎకనమిక్సు, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను
శ్రీపాటి రంగనాథ
జూలై 17, 1966 ప్రిన్సిపాల్, అండ్ కరస్పాండెంట్.

ఆదర్శ కాలేజి ఆఫ్ సైన్సు, కామర్సు అండ్ ఆర్ట్సు
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధింపబడినది.
జమ్మికుంట
హుజూరాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లా, ఏ. పి.
కావలెను
లెక్చరరు : కెమిస్ట్రీ, బాటని, కామర్సు, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను
జీతము : యు. జి. సి. స్కేలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుచే ఆమోదింపబడిన ప్రకారం ఇవ్వబడును.
కనీసార్హతలు : ఎం. ఏ., 2, ఎం. ఎస్. సి., 2, [మొత్తంమీద 50 శాతం] ఆయా సబ్జెక్టులలో ఉత్తీర్ణులైవుండవలెను.
2. లాబ్ — అసిస్టెంటులు : ఫిజిక్సు, కెమిస్ట్రీ, జూఆలజీ, బాటనీలో.
3. అకౌంటెంటు / క్లెర్కు
4. ఆఫీసు అసిస్టెంటు
జీతము హైయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టరుచే ఆమోదింపబడిన ప్రకారం యివ్వబడును. వయస్సు, అర్హతలు, అనుభవము తెలుపుతూ, సర్టిఫికెట్లు జతచేయబడిన దరఖాస్తులు ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంటుకు 2—8—66 లోగా చేరవలెను.
శ్రీ పాటి రంగనాథ,
ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్.

యూనిట్లు ఇప్పుడే కొనండి
ప్రత్యేకమైన ధరకు రూ.10/-లకు ఒక యూనిట్ చొప్పున లభిస్తుంది! ఈ సౌకర్యం జూలై 30వ తేదీన అంతమవుతుంది
1966 జూన్ 30తో అంతమయిన సంవత్సరానికి యూనిట్ ట్రస్ట్ 7 శాతం డివిడెండు ప్రకటించింది
రూ 1000/-ల ఆదాయంపరపుగల పన్ను మినహాయింపు కలుపుకొని మొత్తం ఆదాయాన్నిబట్టి చూస్తే ఈ డివిడెండు 8.97 శాతంతో సమానంగా వుంటుంది. యూనిట్ హోల్డర్లకు 1966 సెప్టెంబరు ఆఖరుకు ఆదాయపు పంపిణీ వారంట్లు పంపబడుతాయి.
ఈ సంవత్సరంలో యూనిట్ ట్రస్ట్ అధిక లాభాలు గడించింది
యూనిట్ హోల్డర్లకు ఈ సంవత్సరం యూనిట్ ట్రస్ట్ డివిడెండు క్రింద రూ 1.38 కోట్లు పంచిపెడుతుంది
యూనిట్లవల్ల కలుగు లాభాలు
* మూలధనానికి భద్రత వుంటుంది
* నగదుగా మార్చుకోవడం సులభం
* పన్ను రియాయితీలు వుంటాయి
ఇప్పుడు యూనిట్లు కొనడం సులభం
14000 పోస్టు ఆఫీసులలోను, 4000 ప్రముఖ బ్యాంకుల బ్రాంచీలలోను ఏజెంట్లు, అనుమతి పొందిన స్టాకు బ్రోకర్లవద్దనూ ఇవి విక్రయానికి లభిస్తాయి.
యూనిట్ ట్రస్ట్‌లో పెట్టుబడి పెట్టడం అత్యుత్తమమైనది
భద్రంగా ఘెచ్చైన డబ్బు యెలా సంపాదించాలో తెలుసుకోవాలంటే వివరాలకు క్రింది చిరునామాలకు వ్రాయండి
యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
45, వీర్ నారిమన్ రోడ్, బొంబాయి-1 8, కౌన్సిల్ హౌస్ స్ట్రీట్, కలకత్తా-1
రిజర్వు బ్యాంకు బిల్డింగు, మద్రాసు-1
DA-66/252

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

RA PRABHA, VIJAYAWADA
TANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఉదయం

ఆంధ్రప్రభ

★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 803214

సంపుటి . 31 సంచిక : 204 విజయవాడ 28-7-1966 గురువారం 6 పేజీలు ; 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార వియుక్తులగు విజంట్లుగల ప్రదేశాలలో

	రు. పై.	రు. పై.
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

కొక్కెంతో గొప్పఅదృష్టం...

లండను, జులై 27:— శాన్ ఫ్రాన్సిస్కోలో బాలెన్సు అనే ఆమెవుంది. పాతికసంవత్సరాల క్రిందట ఒకనాడు ఆమెచేతి సంచి కొక్కెంపూడిపోయింది. జాన్సన్ అనే ఒక నగల వ్యాపారి ఆ కొక్కెం వేసిపెట్టాడు — దమ్మిడీ తీసుకోలేదు. దానితో ఉభయ కుటుంబాలకూ స్నేహం ఏర్పడింది—అది పెరిగింది. బాలెన్సు 86వ ఏట మరణిస్తూ, ఆ నగలవ్యాపారిపేర 1,000000 డాలర్ల ఆస్తి వ్రాసి చక్కాపోయింది. పరోపకారం ఎంత చిన్నదైనా దానిఫలితం ఉండనే ఉంటుంది.

ఆర్థిక తీర్మానంపై చర్చ వాయిదాకు కేంద్రప్రభుత్వ అంగీకారం

లోక్ సభలో ఇందిరాగాంధి ప్రకటన: ప్రతిపక్షాల హర్షం

ప్రజాస్వామ్య సత్సంప్రదాయాల రక్షణకు సభాపతితో పూర్తిగా సహకరించవలసిందని ప్రధాని విజ్ఞప్తి

న్యూఢిల్లీ జులై 27:— దేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై చర్చను, ప్రతిపక్ష సభ్యుల అభ్యర్థనపై లోక్‌సభ నేడు వాయిదా వేసింది.

తీర్మానంపై చర్చను వాయిదా వేయాలని పి. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎస్. ఎన్. ద్వివేదీ నేడు తిరిగి విజ్ఞప్తి చేయగా, ప్రధాన మంత్రి వెంటనే అందుకు తమ అంగీకారం ప్రకటించారు.

తమ విజ్ఞప్తిని ఇప్పుడైనా పాటించినందుకు హర్షం ప్రకటిస్తూ, ప్రభుత్వం ఇంతకుముందే దీనికి అంగీకరించి ఉంటే, సభలో గత రెండు రోజులలో జరిగిన సంఘటనలు సంభవించి ఉండేవే కాదని ప్రతిపక్ష సభ్యులు అన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన సమయంలో ప్రభుత్వవిధానానికి సంబంధించిన యే తీర్మానంపైగాని సభలో చర్చజరగడానికి వీలులేదని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వాదించారు. ఆర్థికమంత్రి తీర్మానానికి ముందు అవిశ్వాసతీర్మానంపై మొదట చర్చజరగాలని కూడా వారుకోరారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చర్చలో జోక్యంచేసుకుంటూ, ప్రతిపక్షాల కోరికకు అనుగుణంగా అవిశ్వాసతీర్మానంపై చర్చజరిగే వరకు, ఆర్థికమంత్రి తీర్మానంపై చర్చను వాయిదా వేయడానికి ప్రభుత్వంసంసిద్ధమేనని ప్రకటించారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటించడంలో భారత పార్లమెంటు ప్రపంచవిఖ్యాతమైన విఖ్యాతి గడించిందని, ఆ సత్సాంప్రదాయాలకు భంగంవాటిల్లకుండా వాటినిపరిరక్షించే విషయంలో సభాపతికి సంపూర్ణమైన సహకారం అందజేయవలసిందిగా అన్ని పక్షాలసభ్యులకు ప్రధాని విజ్ఞప్తిచేశారు.

పార్లమెంటు సమావేశంలోలేని సమయాలలో ప్రభుత్వవిధానానికి సంబంధించి ఏటువంటి ప్రధానమైన నిర్ణయాలు జరిగినా, పార్లమెంటు సమావేశమైన తొలిరోజునే వాటిని సభవారికి నివేదించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రధానంగా గుర్తించబడిన విశిష్టమైన ఆచారమని, దీన్ని పాటించాలన్న ఉద్దేశంతోనే తప్ప, అవిశ్వాసతీర్మానంపై చర్చకు అవరోధం కల్పించాలన్న దృష్టితో ఆర్థికమంత్రి తనతీర్మానం ప్రతిపాదించలేదని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

ప్రతిపక్షాలను ప్రభుత్వం మొదటినుంచీ గౌరవిస్తూనే ఉన్నది. ఆ పక్షాలన్నిటినుంచీ వారి సహకారాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నదికూడా. అయితే సభాకార్యక్రమానికి విఘాతంకలిగించేధోరణిలో ప్రతిపక్షాలు నిరసనలు ప్రకటించి నట్లయితే ప్రభుత్వం వాటికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వడం సాధ్యంకాదు. కాని, సభలో ఇప్పుడు క్రమబద్ధమైన పద్ధతిలో చర్చకొనసాగడంతో ప్రతిపక్షాల కోరికను పరిశీలించడానికి ప్రభుత్వానికి అవకాశం ఏర్పడిందని, వారుకోరిన ప్రకారం ఆర్థికమంత్రి తీర్మానంపై చర్చను వాయిదా వేయడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి ప్రకటించారు.

ఆర్థికమంత్రి తీర్మానంపై చర్చకొనసాగించాలని సభాపతి నేడు ఆదేశించగానే పి. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎస్. ఎన్. ద్వివేదీ లేచినిల్చుని, అవిశ్వాసతీర్మానంపై చర్చజరిగేవరకు ఈ తీర్మానంపైచర్చ వాయిదా వేయాలని తిరిగి విజ్ఞప్తిచేశారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చజరుగవలసి ఉన్నసమయంలో, ప్రభుత్వవిధానానికి సంబంధించిన యే ప్రధాన తీర్మానంపైనైనా చర్చ జరుగకుండా, ప్రభుత్వం ఇకముందు తగు చర్యలు గైకొన గలదని సభానాయకుడు నిన్న చేసిన ప్రకటనను శ్రీ ద్వివేదీ ఈ సందర్భంలో గుర్తుకుతెచ్చారు.

శ్రీ ద్వివేదీ విజ్ఞప్తిచేసిన తర్వాత కూడా తీర్మానంపై కొద్దిసేపు చర్చకొనసాగింది. తమవిజ్ఞప్తిని పాటించలేదన్న కారణంపై కొందరుసభ్యులుచర్చనుబహిష్కరించారుకూడా.

స్వతంత్రపార్టీనాయకుడు శ్రీ ఎన్. జి. రంగా ప్రతిపక్ష విజ్ఞప్తిని ప్రధాని అంగీకరించినందుకు హర్షం వ్యక్తంచేశారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తున్నందుకు తానెంతో సంతోషిస్తున్నానని ఆయన అన్నారు.

సభాకార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేటట్టు చేయడానికి అన్నిపక్షాలకు చెందిన సభ్యులు సభాపతితో సహకరించగలరని శ్రీ రంగా ఆశాభావం ప్రకటించారు.

ఆర్థికపరిస్థితికి సంబంధించిన ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ముందు అది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం యోచించి ఉండవలసిందని, ఏజెండాకు ఈ తీర్మానాన్ని జతచేయడం ఇటుసభాపతిని, అటుసభలోని అన్నిపక్షాలవారిని సంకటపరిస్థితిలో ఇరికించినట్టయిందని ఆయన అన్నారు.

గడిచిన రెండురోజులలోను బాధాకరమైన అనుభవానికి లోకసభ గురికావలసివచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలపట్ల ప్రాథమిక జ్ఞానంకలిగిన వ్యక్తికయినా మొదట అవిశ్వాసతీర్మానంపై చర్చజరగాలని తప్పకుండా అనిపిస్తుంది. ఈ విషయంపై ఒత్తిడి జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసుకూడా. సభానాయకుడు తమవిజ్ఞత్తులన్నీ ప్రయోగించి, ఆర్థిక పరిస్థితిపై శ్రీ రామానానికి నోటీసు ఇవ్వడంద్వారా ఇటు మిమ్మల్నీ (స్పీకర్) మమ్మల్నీ కూడా ఇబ్బందిలో పెట్టారని శ్రీ రంగా అన్నారు.

ప్రతిపక్షాలకు చెందిన కొందరు సహకర సభ్యులు తెచ్చిపెట్టిన 'చిక్కుల్లో' తనపార్టీ ఎట్టిపరిస్థితియందును ... అయితే జరిగిన దానికంతటికీ ప్రభుత్వానిదేబాధ్యత అని, దీనికి ఇటుసభవారికి, సభాపతికి ప్రభుత్వం

(మిగతా 3 వ పేజీలో)

శ్రీ జగన్మోహనరెడ్డి

నూతన ప్రధానన్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, జులై 27:— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జగన్మోహనరెడ్డి నేటి ఉదయం 9 గంటలకు రాజభవన్‌లో ప్రమాణస్వీకారంచేశారు. జస్టిస్ శ్రీ పి. బాసిరెడ్డి ప్రమాణం చేయించారు. హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీ వై. వెంకటేశ్వరరావు నియామక వారంటును చదివారు.

మంత్రులు, న్యాయమూర్తులు తదితరులు సభకు హాజరయ్యారు.

అబ్దుల్లా విడుదల ప్రసక్తి లేదు

లోకసభలో శ్రీ నందా ప్రకటన

న్యూఢిల్లీ, జులై 27:—షేక్ అబ్దుల్లాను విడుదలచేయాలనే ప్రతిపాదన ఏదీ లేదని నేడు లోకసభలో హోంమంత్రి శ్రీ నందా డాక్టర్ ఎల్. ఎం. సింఘ్వీకి తెలియజేశారు.

అబ్దుల్లా వైఖరి మారినట్టు ప్రభుత్వానికి ఎట్టిసూచనకూడా కనుపించలేదని శ్రీ నందా వివరించారు.

రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ పథకాలకు కేంద్ర సహాయం

ప్రణాళికామంత్రి శ్రీ అశోక్ మెహతా హామీ

న్యూఢిల్లీ, జులై 27:— ప్రభుత్వ రంగంలో ప్రస్తుత పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహాయం అందజేయబడగలదని ప్రణాళికా మంత్రి శ్రీ అశోక్ మెహతా నేడు రాజ్యసభలో హామీ ఇచ్చారు.

శ్రీ యం. యస్. గోవిందన్ ప్రశ్నకు శ్రీ మెహతా సమాధాన మిస్తూ దేశంలో ప్రస్తుతం అమలులోవున్న పారిశ్రామిక పథకాలు సజావుగా సాగిపోవాలని, ప్రభుత్వరంగం పరిశ్రమలకు ఏదైనా సహాయం అవసరమైతే సహాయం అందజేయబడుతుందని చెప్పారు.

అంతకు ముందు శ్రీమతి సి. అమ్మన్నరాజా ప్రశ్నకు శ్రీ మెహతా సమాధానమిస్తూ మద్రాసు, ఆంధ్రప్రదేశ్‌లలో చతుర్థ ప్రణాళికలో చేపట్టబడిన ప్రభుత్వరంగం పరిశ్రమల గురించి, లోగడ చేపట్టినవాటి గురించి తెలిపారు.

చతుర్థ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్‌లో హెవీ ప్లేట్ వెసల్ ఫ్యాక్టరీ స్థాపన, హిందుస్తాన్ యంత్ర పరికరాల ఫ్యాక్టరీవిస్తరణ జరుగుతుందని శ్రీ మెహతా తెలిపారు.

మద్రాసు రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీ, రిఫైనరీ పథకాలు, తిరుచ్చి బాయిలర్ ఫ్యాక్టరీ విస్తరణ చేపట్టబడతాయని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో [illegible] రు. 8.29 కోట్లు, రు. 1.7 [illegible] రు. 46.99 కోట్లు [illegible], మద్రాసులో రు. 5.84 కోట్లు, రు. 3.37 కోట్లు రు. 73.48 కోట్లు వెచ్చించబడిందని ఆయన వివరించారు.

రాష్ట్రపతి హైదరాబాద్‌లో మకాం రద్దు

హైదరాబాదు, జులై 27:— ప్రభుత్వ [illegible] అగ్గించు ఉద్దేశ్యంతో రాష్ట్రపతి రాధాకృష్ణన్ [illegible] హైదరాబాదు మకామును రద్దుచేసుకొన్నట్లు తెలియవచ్చింది.

దేశానికి అంత శత్రువు భయం

కొట్టాయం సభలో రాష్ట్రపతి రాధాకృష్ణన్ హెచ్చరిక

కొట్టాయం, జులై 27:— దేశానికి, మనిషికీ బహిశ్శత్రువులవల్ల కంటె అంతశ్శత్రువులవల్ల ప్రమాదం అధికమని మనం విస్మరించరాదని రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రముఖ కేరళ దినపత్రిక 'మలయాళ మనోరమ' ప్లాటినమ్ ఉత్సవాలను ప్రారంభిస్తూ ఉద్బోధించారు.

తమ యింగితాన్ని విప్పిచెబుతూ రాష్ట్రపతి యింకా యిలా అన్నారు. "దేశమైనా వ్యక్తి అయినా, అంతఃకలహ కల్లోలాలవల్ల, సమన్వయ లుప్తత దారిద్ర్యంవల్ల అధోగతికి దిగజారినంతగా వెలినుండి వచ్చు దాడులవల్ల, దండయాత్రలవల్ల శిథిలమై, జీర్ణం కాదు. మనం అందరం ఒక్కటిగా నిలబడితే ప్రపంచంలో ఏ శక్తీ మనలను చెదరగొట్టలేదు.

"పరమేశ్వరుని యందు, సనాతనమైన భారత జాతియందు మనకు నిజమైన విశ్వాసం [illegible] పరస్పర శ్రేయస్సంపాదకతాశీలములు. విశ్వమానవ కోటి శ్రేయస్సుకై మన సొంత చేయాలో, మన శ్రేయస్సుకై ప్రపంచంకొరకు అంతే చేయాలి. పరస్పరంభావయంతః శ్రేయః పరమవాప్స్యథ నాన్న పత్రికలన్నీ యీ మహాధర్మాన్ని గుర్తుంచుకుని తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి."

ఈ ఉత్సవాలకు అమృతబజార్ పత్రిక సంపాదకులు శ్రీ తుషార్ కాంతి ఘోష్ అధ్యక్షత వహించారు. [illegible] తీసివేయదని ఆయన తమ ఉపన్యాసంలో అన్నారు.

సోమవారంనాడే అవిశ్వాస తీర్మానంపై చర్చ

న్యూఢిల్లీ, జులై 27:—లోకసభలో ఆర్థిక పరిస్థితిపై చర్చ వాయిదాపడినప్పటికీ, విశ్వాస రాహిత్య తీర్మానంపై చర్చ సోమవారంనాడు మాత్రమే జరుగుతుంది.

రేపు, ఎల్లుండి సభవారు యితర బిల్లులపై చర్చ జరుపుతారని భావించబడుతున్నది.

సరిహద్దులలో కాల్పులు

కలకత్తా, జులై 27 :— పాకిస్తాన్ దుండగుల ముఠా ఒకటి రాత్రిఎక్కడో దాడిజరిపి తిరిగివస్తూ దినాజుపూర్ జిల్లా శిపూర్‌సరిహద్దు స్థావరంవద్ద భారత భూభాగంలోకి ప్రవేశించగా భారతగస్తీ పోలీసులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. ఇందువల్ల ఇద్దరు పాక్ దుండగులు గాయపడ్డారు. ఈ సంఘటన నేటి ఉదయం ఇండో—పాకిస్తాన్ సరిహద్దులకు 50 గజాలదూరంలో జరిగింది.

చిత్రజగత్తు

ఏమండోయ్! ఈపాత గ్రామఫోన్ రికార్డులన్నీ ఎందుకండీ... దండగ! పారేయనా? ...'

'వద్దువద్దు! అవి మన పెళ్ళికానుక! ఆకాశవాణి వాళ్ళుకి కానుకగా పంపిద్దాం! శ్రోతలు కోరిన పాటల్లో వేస్తారు!...'

శ్రీ భూతలింగం వ్యవహారం :

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆరోపణలు తేలేవరకు మరొక పదవి ఇవ్వరాదు

—రాజ్యసభలో అధ్యక్షుని రూలింగ్

న్యూఢిల్లీ, జులై 27:— ఇనుము, ఉక్కు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి శ్రీ భూతలింగం వ్యవహారాలు పూర్తిగా తేలిందాకా, ఆయనను మరొకపదవిలో నియమించే ప్రశ్న తలెత్తరాదని రాజ్యసభ అధ్యక్షుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ నేడు రూలింగ్ఇచ్చారు.

అంతకుముందు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రసంగిస్తూ, పబ్లిక్ అకౌంట్స్‌కమిటీ నివేదికలోని ఆరోపణలవిషయం పూర్తిగా తేలిందాకా ఈ అధికారిని బ్రస్సెల్స్‌కు పంపబోవడంలేదని స్పష్టంచేశారు.

నివేదికపై ఉక్కుమంత్రిత్వశాఖ తన అభిప్రాయాలను తెలియజేసింది. కమిటీ సమాధానంకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానం అందినవెంటనే చర్యగైకొనడం జరుగుతుందని ప్రధాని వివరించారు.

107 మంది సభ్యులు అంటే దాదాపు రాజ్యసభలోని సగంమంది సభ్యులు ఇచ్చిన కాల్ అటెన్షన్ నోటీసుపై దాదాపు 50 నిమిషాలసేపు చర్చ జరిగింది. రాజ్యసభ చరిత్రలోనే ఇంతమంది సభ్యులు కాల్ అటెన్షన్‌నోటీసు ఇవ్వడం అపూర్వమైన విషయం. శ్రీ భూతలింగాన్ని బ్రస్సెల్స్‌కు పంపరాదని, పబ్లిక్‌అకౌంట్స్ కమిటీ సిఫారసు చేసినట్టు దర్యాప్తుకై ఒక కమిషన్ నియమించాలని సభ్యులు గట్టిగా విజ్ఞప్తి చేశారు.

ఆర్థికమంత్రి ప్రకటన

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 50 వ నివేదికలో పేర్కొన్నట్టు శ్రీ భూతలింగం ఎగుమతులు తగ్గిపోవడానికిగాని, విదేశమారక ద్రవ్యార్జనలో నష్టంరావడానికి ఎంతమాత్రం బాధ్యులు కారని ఆర్థికమంత్రి శ్రీ శచీంద్ర చౌదరి పేర్కొన్నారు.

[మిగతా 3 వ పేజీలో]

నాగార్జునసాగర్ నీటిమట్టం 450 అడుగులకు పెరుగుదల

ఈనెలాఖరుకు సాగుకు నీరు వదిలేఅవకాశం

హైదరాబాదు, జులై 27:— నాగార్జునసాగర్ నీటిమట్టం నేడు 450 అడుగులుందనీ, ఇది యింకా పెరుగుతున్నదనీ పబ్లిక్‌వర్క్స్ శాఖ ప్రతినిధి ఒకరు తెలియచేశారు. ఆయన యింకా యిలా అన్నారు.

"నీటి మట్టం యీ ప్రకారమే పెరిగితే యీనెల ఆఖరుకు సాగుకు నీళ్ళు వదలడం సాధ్యం కావచ్చును. నీటిమట్టం 490అడుగులు దాటిన వెంటనే నీరు దానంతట అదే కాలువలలోకి ప్రవహిస్తుంది. అందువల్ల రైతులకు కూడ సకాలంలో నీరు అందగలదను ఆత్మవిశ్వాసం ఏర్పడుతోంది. సాగుక్రిందకు రానున్న 6 లక్షల ఎకరాలలోనూ 1.65 లక్షల ఎకరాలలో మాత్రమే పల్లపుసాగు జరుగుతుంది. మిగిలిన ప్రాంతంలో మెట్టసాగు జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని పల్లపు సాగుకు అనువుగా మార్చు నిమిత్తం రాష్ట్ర కేంద్ర సహకార భూమి తనఖా బ్యాంకువారు రైతులకు 4 కోట్ల 70 లక్షల రూపాయల వరకూ అప్పు నిచ్చారు. రైతులను ప్రోత్సహించలక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యీసాలుకు నీటి తీరువను రద్దు చేసింది."

కువాయిట్, జులై 27:— పోర్చుగల్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికికువాయిట్ నిర్ణయించినట్టు అధికారవర్గాలనిన్నిక్కడప్రకటించారు.

ఎన్నికల పొత్తుకు 7 వామపక్షాల నిర్ణయం

న్యూఢిల్లీ, జులై 27:— వచ్చే జనరల్ ఎన్నికలలో పరస్పర పోటీని నివారించేందుకు ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి నిర్ణయించినట్లు ఏడువామపక్షాలు నేటిసాయంత్రం ప్రకటించాయి.

అయినా, ఈ ఏడు పార్టీలకు స్వంత కార్యక్రమాలు, ఆశయా లుంటాయి.

కాంగ్రెసును ఓడించి ప్రత్యామ్నాయ, కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని వారు ప్రతిపాదించారు.

ఈ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అమలుపరచే ప్రభుత్వ కార్యక్రమాలు వివరాలగురించి కూడా ఈ ఏడు వామపక్షాలు చర్చలు ప్రారంభించాయి.

వియత్‌కాంగ్ ఖైదీల దురవస

టోకియో, జులై 27:— హనోయ్ రేడియో జపానుభాషలో ఒకప్రసారంచేస్తూ—వియత్నాంలోని అమెరికన్ సైనికులు వియత్ కాంగ్ ఖైదీలను అనేకవిధాలబాధ పెడుతున్నారని, [illegible] వివరించింది.

తుంగభద్ర ఎగువ కాలువకు నీరు

ఏక్షణంలోనైనా వదిలేఅవకాశం

హైదరాబాదు,జులై 27:—తుంగభద్రలో నీరు పుష్కలంగా ప్రవహించడంవల్లనూ, తప్పనిసరిపనులు పూర్తికావడం వల్లనూ [illegible] ఉండడంవల్లను తుంగభద్ర ఎగువకాలువకు ఏక్షణంలోనైనా ప్రారంభోత్సవం జరుగవచ్చును.

వాస్తవానికి యింజనీరులు ప్రారంభోత్సవ ఆర్భాటం ఏమీలేకుండా యిప్పటికే నీటిని కాలువలోకి వదిలారు. ఎగువకాలువకు వదలడానికి సరిపడే నీరు నదిలోఉన్నది. ఈ ఎగువకాలువ వల్ల ఆంధ్రలో 9 లక్షల ఎకరాలు, మైసూరులో దాదాపు ఒకలక్ష ఎకరాలు సాగుబడిలోకి రాగలవు.

న్యూఢిల్లీ, జులై 27:— ధరల పెరుగుదలను అరికట్టడానికై ప్రభుత్వం తీవ్ర చర్యలు గైకొనాలని కోరుతూ ప్రవేశపెట్టబడిన అనధికార తీర్మానంపై 29 వ తేదీన రాజ్యసభలో చర్చజరుగుతుంది.

క్రమశిక్షణకు విరుద్ధంగా వర్తించిన మంత్రులపై చర్యలు

వారి ధోరణి మరింత శ్రుతిమించినప్పుడు ఆలోచించగలనని ముఖ్యమంత్రి హెచ్చరిక

మద్రాసు, జులై 27:— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో తనకుగలబలాన్నిగూర్చి అధైర్యం కారణంగా ప్రదేశ్ ఎన్నికలసంఘానికి సభ్యుని ఎన్నుకునే నిమిత్తం ఎ. పి. సి. సి. సమావేశం జరపడాన్ని ఆలస్యంచేసారన్న ఆరోపణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడు ఖండించారు. త్వరలో ఆగస్టు 10, 11 తేదీలలో ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం జరుపవచ్చునని తాను కాంగ్రెస్ అధ్యక్షునికి సూచించినట్లు ఆయన పత్రికలవారితో మాట్లాడుతూ తెలిపారు. తన యూరప్ పర్యటన అనంతరం సమావేశం జరుపవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

తనకు బలంలేదనే అధైర్యంలేదని రాష్ట్ర ప్రజలమద్దతుతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్, రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీల బలం ఉందని ఆయనచెప్పారు. పోర్టుఫోలియోల విషయంలో దురుద్దేశమేమీలేదని అన్నారు.

మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా శ్రీ బ్రహ్మానందరెడ్డి యిలా అన్నారు:

మంత్రుల శాఖల పునర్విభజన పరిపాలనా సౌకర్య, సౌలభ్య దృష్టితో మాత్రమే చేయబడింది. అసమ్మతివర్గీయులుగా పేర్కొనబడుతున్న [illegible] మంత్రివర్గంలోనూ యిరువురి శాఖలు మాత్రమే మార్చడం యిందుకు ప్రబల తార్కాణము. లోగడ ముఖ్యమంత్రిగా వున్న శ్రీ సంజీవయ్యవలె నేను మంత్రులను పూర్తిగా పదవులనుండి తప్పించలేదు. మంత్రివర్గంలో కొనసాగుతున్న క్రమశిక్షణా రాహిత్యంపై సమయం వచ్చినపుడు తగు చర్యలు తీసుకుంటాను. కేంద్ర ఎన్నికల సంఘంలో శ్రీ సంజీవరెడ్డిగారు కూడ ఒక సభ్యుడైనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు ఎన్నికచేసిన అభ్యర్థులను త్రోసిరాజనడం జరుగదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించవలసిన గురుతరబాధ్యత నామైనా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీమీదా ఉన్నది. మా యిద్దరిని కాదనడం సాధ్యం కాదు.

"రాష్ట్ర కాంగ్రెసు అంతఃకలహాలవల్ల ఎన్నికలలో కాంగ్రెసుపార్టీ విజయం దెబ్బతింటుందని నేను అనుకోను."

రెసిఫె, బ్రెజిల్, జులై 27:— బాంబు దాడుల విచారణసందర్భంగాపోలీసులు నిన్నిక్కడ 26 మంది కమ్యూనిస్టులను అరెస్టు చేశారు.

జీవేమ శరదశ్శతం



ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో ఆయనకు మా శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించుగాక

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం

ఆగస్టు 12 నుండి పూర్తి ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాదు, జులై 27:— కొత్తగూడెంలోని థర్మల్ విద్యుత్కేంద్రం ఆగస్టు 12 వ తేదీనుండి వ్యాపార ప్రయోజనాల కనుగుణంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని ప్రారంభించగలదు. నాటినుండి యిది హైడ్రోపాక శక్తిమీద కాక బొగ్గుమీద ఆధారపడి పనిచేయగలదు. ఈ కేంద్రంనుండి 60 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదు.

హెడన్‌సా

మూల వ్యాధులకు.

ప్రతి చోట దొరుకును



ఎల్లోరా ఆర్టు ఇండస్ట్రీస్

...వాడ, బొంబాయి-2. ఫోన్: 22051

ఢిల్లీ-కలకత్తా-అహమ్మదాబాద్

నేషనల్ కార్బన్ కంపెనీ

1075, తిరువత్తియూర్ హైరోడ్డు, మద్రాసు-19

హైదరాబాద్ ఫ్యాక్టరీకి మెషీన్‌షాప్ సూపర్వయిజర్లు కావలె

ఈ హోదాలో అనుభవం కలిగిన ఎల్. ఎం. ఇ. లు దరఖాస్తు చెయ్యవచ్చును.

వీరి మద్రాస్, హైదరాబాద్ ఫాక్టరీలకు

1. టర్నర్లు, 2. మిల్లర్లు, 3. ఫిట్టర్లు, 4. షేపర్లు, 5. డైఫిట్టర్లు, 6. ఇన్‌స్పెక్టర్లు కూడా కావాలి.

అర్హతలు :

చదువు : ఎస్. ఎస్. ఎల్. సి., ఎ. టి. ఐ. ట్రెయినింగు ఉంటే మంచిది.

అనుభవం :

ఆ యా వృత్తులలో 5 సంవత్సరాలు. బ్లూ ప్రింట్లు చదవడంతోను, ప్రెసిషన్ ఇన్‌స్ట్రుమెంట్లు వాడటంలోను మంచి ప్రవేశం ఉండాలి. టూల్ రూం లేక జాబ్‌షాప్ అవకాశాల్లో అనుభవానికి ప్రాధాన్యత యివ్వబడుతుంది.

వయస్సు : 19 నుంచి 30 సంవత్సరాలు.

తగిన అర్హతగల అభ్యర్థులు పై అడ్రసుకు దరఖాస్తులు పంపవచ్చును.



ఇంకేమిటప్పా?

సారిడన్ 'రోష్'

తప్పకుండా స్వస్థత చేకూరుస్తుంది

...సారిడన్ బిళ్ళ...

'రోష్' తయారు

ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: వోల్టాస్ లిమిటెడ్

చీరాల మున్సిపల్ వర్కర్లసంఘ నాయకులచే నిరాహారదీక్ష

బాపట్ల, జూలై 27:— చీరాల పురపాలక సంఘ పబ్లిక్‌హెల్త్, నాన్‌పబ్లిక్‌హెల్త్ పనివారల సంఘ నాయకులు శ్రీయుతులు గొట్టిపాటి ఆనందరావు, వై. వి. రావు, గాజుల రామలింగయ్యలు శనివారం మధ్యాహ్నంనుండి పురపాలక సంఘ కార్యాలయం ముందు నిరాహార దీక్షను ప్రారంభించారు.

పురపాలక సంఘంచే రెండు సంవత్సరముల క్రితం మంజూరు చేయబడినట్టి పబ్లిక్ హెల్త్, నాన్‌పబ్లిక్‌హెల్త్ పనివారలకు దుస్తులను యింతవరకు పురపాలక సంఘాధికారులు ఇవ్వనికారణంగా నిరసన తెలుపుతూ ఈ నిరాహారదీక్ష ప్రారంభించారు.

ఇవిగాక లోగడ మంజూరు చేయబడిన కొబ్బరినూనె, సబ్బులు మున్నగునవి కూడా పనివారలకు యివ్వవలెనని కోరుతున్నారు. (మ.వి)

శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ ఏకాదశి

1966 జూలై 28 గురువారం

శుద్ధ ఏకాదశి ప. 11—49 వరకు

జ్యేష్ఠ రా. 12—31 వరకు

వర్జ్యం: ఉ. 6—6 మొదలు 7—42 వరకు

విశ్వప్రేమ

ఒకే పరమేశ్వరుడు అంతా వ్యాపించి వున్నాడనే దృష్టిపై ఆధారపడి వుంటుంది విశ్వప్రేమ. వ్యష్టిచేతన విశ్వచేతనగా విశాలత చెందడం దీనికి అవసరం. అజ్ఞానానికి ఆసక్తి దోషానికీ ఇందు తావుండదు.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జూలై 28, గురువారం

కుంభవృష్టులచే నష్టప్రాప్తి

విపరీతమైన అనావృష్టిచే నెలల తరబడిగా అనేక కష్టనష్టాలు అనుభవిస్తూ వచ్చిన వెనువెంటనే అతివృష్టి వలన కలుగుతున్న బాధలను గురించి వ్రాయవలసి రావడం నిజంగా విడ్డూరమైన సంగతే.

సుదీర్ఘ కాలపు అనావృష్టి తర్వాత ఏ నాలుగైదు రోజులో లేక వారం పదిరోజులో కుంభవృష్టి కురిస్తే నిజానికిది అతివృష్టి క్రింద లెక్కవేయవలసింది కాదు. తపించిపోయిన భూమి హాయిగా చల్లబడుతున్నందుకూ, ఎండిపోయిన రిజర్వాయర్లు తిరిగి జలప్రపూర్ణము లౌతూ విద్యుచ్ఛక్తి కొతవంటి వైపరీత్యాలకు స్వస్తిచెప్పే శుభకాలాన్ని సన్నిహిత పరుస్తున్నందుకూ వాస్తవానికిది ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోవలసిన సమయం. కాని, దురదృష్టవశాత్తూ ఈ ఆనందాన్ని భంగపరిచే వార్తలు కూడా వేరొక ప్రక్కనుంచి వినిపిస్తున్నాయి.

కిందటిన నాలుగైదు రోజులుగా కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో వేలకొలది ఎకరాల వరినాట్లు మునుపుకు లోనై రైతులకు అపార నష్టం కల్పించేటట్లున్నవనే సమాచారానికి ఆందోళన చెందకుండా ఎలావుండగలుగుతాము? ఇదే విధమైన పరిస్థితి రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు కూడా సంప్రాప్తమైతే ఆశ్చర్యపడవలసిన పని లేదు. క్రొత్తగా వేసిన నాట్లన్నీ నీటిలో కొట్టుకొనిపోయి ఎరువులకోసం పెట్టిన ఖర్చుతోసహా అంతా గంగపాలై పోయిందనీ, వరద తీసిన తర్వాత తిరిగి నాట్లు వెయ్యడానికైనా నారు తగినంత గా దొరకడం దుస్సాధ్యమనీ రైతులు కంట నీరు పెట్టుతున్నారంటే అందులో వింత ఏమున్నది ?

ఈ భారీవర్షాలకు రైతులెంతగా నష్టపడినదీ నీటిముంపు తీసిన తర్వాత పొలాల పరిస్థితిని నికరంగా అంచనా కట్టిన మీదగాని తెలదు. ఈశ్వరానుగ్రహం వల్ల ఈ నష్టం అమితంగా ఉండబోదనే మనం ఆశించుదాం. కాని, దేశం ఎంత కాలంగానో ఎదురు చూస్తూ వచ్చిన ఈ మాత్రపు వర్షాలు కూడా ఒకవైపున నష్టదాయకములుగానే పరిణమిస్తున్నవంటే, మానవ కృతాపరాధంకూడ ఇందులో కొంత మిళితమై వున్నదనేది మనం గుర్తించడం అవసరం.

ఏలనంటే, ఎంత జోరుగా వర్షాలు కురిసినా ఆ కురిసిన నీరు ఊడ్చిన పొలాలను ముంచకుండ మురుగుకాల్వల గుండా అతిత్వరగా ఓడిపోయే ఏర్పాటులు చక్కగా జరిగి వుంటే ఈ చిక్కు రైతులకు కలుగదు. మురుగు కాల్వలను ఎప్పటి కప్పుడు బాగా లోతుపరచి తీస్తూగా వుంచనిలోపంవలనకు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దీనికితోడు శాసనసభ్యులు శ్రీ కాకాని వెంకటరత్నంగారు చెప్పినట్లు, కొందరు రైతులు లోక శ్రేయస్సు విస్మరించి స్వార్థపరులై జరిపిన దురాక్రమణలవలన కూడా మురుగు నీరు పోవడానికి అంతరాయాలు కలిగి అసహ్యం రైతులోక మనుభవించవలసివస్తున్నది. యథార్థపరిస్థితులు ఈవిధంగావుండగా, నాలుగు రోజులపాటు పట్టుసుని గట్టిగా వర్షాలు కురిసినందుకు, దానిని అతివృష్టి క్రింద లెక్కవేసి, ఇందుకుకూడా దైవాన్ని నిందించే అపచారానికి మనం పాల్పడుతున్నాము.

నేటి యీవర్షాలవల్ల కృష్ణా జిల్లాలోని కైకలూరువంటి పల్లం తాలూకాలు మరీ నష్టపడుతాయనడానికి సందేహంలేదు. లోకప్రసిద్ధమైన బుడమేరకూడా ఈ నానలకు తన అనువాయితీ ప్రకారం పొంగింది. విజయవాడ నగరంలో పల్లపు పేటలవారు దీని తాకిడి నప్పుడే అనుభవిస్తూ అనేకమైన యిబ్బందులు పడుతున్నారు. దీని బీభత్సం ఇతరప్రాంతాలలోకూడా ఎప్పటివలెనే కడుతీవ్రరూపమే ధరించి వుండవచ్చు. కోస్తాజిల్లాలలో వరదనివారణ పథకాల విషయమై మిత్రా కమిటీ చేసిన సిఫారసులను అమలుజరపడంలో ఇక ఎంతమాత్రం ఆలస్యం జరుగరాదనే దానికి నేటి అనుభవం ఒక తీవ్రమైన హెచ్చరిక.

దేశం అనావృష్టిబాధనుండి బయటపడి సువృష్టిచే సుసంపన్నం కావడంకోసం పలుతావుల్లో ఇటీవల దైవారాధనలు జరిగాయి. దైవానుగ్రహంవల్ల వానలు కురుస్తున్నాయి. ఇంకనూ కురవవలసిన అవసరం వుంది. ఆ కురిసిన వానలు మన స్వయంకృతాపరాధం వల్ల నష్టదాయకంగా పరిణమించకుండే పథకాలను మనం ఇకనైనా అప్రమత్తులమై అమలుజరుపుకోడమే కావాలి.

ప్రణాళికపై ప్లానింగ్ కమిషన్ అయోమయ స్థితి

రాష్ట్ర ప్రణాళికలలో కోత తప్పనిపరిస్థితి

ఢిల్లీ, జూలై 26:— ప్రభుత్వ రంగానికి 16 వేలకోట్ల రూపాయలమాత్రమే కేటాయించడంవల్ల, రాష్ట్ర ప్రణాళిక కేటాయింపులలో పెద్ద ఎత్తున కోతవిధించడం తప్పనిపరిస్థితిఏర్పడడం ప్లానింగ్ కమిషన్‌ను పెద్ద ఇరకాటంలో పెట్టింది.

రూపాయివిలువ తగ్గించినందున కేంద్రరంగంలోని పరిశ్రమలకు ఎక్కువ నిధులనుకేటాయించవలసివస్తున్నది. విదేశమారకద్రవ్యం కొత్తమారకం రేటు ఆనుసరించి రూపాయలలో మార్చినపుడు పరిస్థితి ఎలా ఉండగలదో అర్థం అవుతుంది.

కేంద్ర రంగంలో కొన్నికొన్ని పెద్ద పెద్ద పారిశ్రామిక పథకాలు వున్నాయి. వీటికి మారక ద్రవ్యం అవసరం.

చతుర్థ ప్రణాళికా పెట్టుబడిలో కోత తప్పనిపరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ప్రణాళిక కేటాయింపులలో నిష్పత్తి ప్రకారం తగ్గించాలని గతవారంఢిల్లీలో సమావేశమయిన ముఖ్యమంత్రులు ప్లానింగ్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

శాంతిపథానికి క్రొత్త పోకడలు

ఇంకో—సోవియెట్ సంబంధాలనుగురించి ఇటీవల మాస్కోలో జరిగిన సంభాషణ అనుసింహావలోకనంచేస్తే, ముందుగా మనకు తట్టే విషయం—ఈ సందర్భంలో చేసిన ప్రకటన ఇంతపెద్దదేమిటా అని.

రాజకీయవేత్తలు ఒకనిర్ణయానికి వచ్చే ముందు—సెరూసుంచి జావా దాకా అన్ని విషయాలను కల్పంతోపోసి మూరి కుప్పికట్టుగా తయారుచేయడంపరిపాటి.

పైనచెప్పిన చర్చలవిషయంలోకి వస్తే—భూగోళానికి సంబంధించిన సమస్యలన్నీ చర్చించ ఉపేకాకుండా, వాటికి సంజాయిషీలు వ్యాఖ్యానాలు, పునరుద్ఘాటనలు, ఉన్న ఉపాఖ్యానం స్థిరం చేసుకోవడం, విశ్వాసాల్ని పునఃపరిశీలన చెయ్యడం—ఈ తతంగమంతా జరిగింది. అందువల్ల ప్రకటన 2,500 మాటలకు తగ్గడ మనేది దుర్లభమైంది.

అంతర్జాతీయవిధానాలలో సైనిక సంబంధానుగుణించిన చర్చ చర్విత చర్వణంచేయడంతప్ప లేదు. 'ప్రపంచానికి శాంతిభద్రతలు అవసరం. అందువల్ల యుద్ధభయాన్ని పూర్తిగా తొలగించాలి. బలప్రయోగవిసర్జన సూత్రం మీద ప్రపంచదేశాల పరస్పర సంబంధం ఆధారపడి వుండాలి. అణ్వస్త్ర ఆయుధాలు, ఇతర ఆయుధాలనుపూర్తిగా విసర్జించాలి. దీనికిగాను అవసరమైతే ఒక ప్రపంచ మహాసభ జరపడానికి అంగీకరించాలి.

అణ్వస్త్ర నిర్మాణాలను అరికట్టాలి. సైనికస్థావరాలను ఎత్తివెయ్యాలి. దేశాల మధ్యగల సైనికసంబంధాలను రద్దుచెయ్యాలి. సరిహద్దుతగాదాల పద్ధతుంచి, అన్ని అంతర్జాతీయ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలి. ఒక రాజ్యానికి చెందిన అంతరంగిక విషయాలలో మరో రాజ్యం జోక్యం కల్పించుకోకూడదు. వియత్నాంలో సమరవ్యాప్తం తగ్గించాలి. ఉత్తరవియత్నాంపైన బాంబులు విసరడం మానివేయాలి—ఇవన్నీ ప్రకటనలో పేర్కొనబడింది.

పాత కుచ్చులు పట్టుకోడం

అంటుసరిగానేవుంది. కాని క్షణక్షణం మారిపోతున్న ఈ ప్రపంచంలో పాతకుచ్చులు పట్టుకొని కోలాటమాడటం, ఏమంతసబబుగా వుంది? వీరుచేసిన ప్రకటనలోజర్మనుసమస్య, వియత్నాంసమస్య మాత్రమే సక్రమమైనవిగా వున్నాయి. తక్కిన వన్నీ అసంగతా లేవంటే ఆశ్చర్యంలేదు.

జర్మన్‌శాంతిస్థాపన కేవలంయుదార్థ వాదం మీద ఆధారపడివున్నదని ఈ ప్రకటనలో పేర్కొనబడింది. ప్రస్తుతం రెండు జర్మను రాజ్యాలున్నాయి. ఒకటి జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్. రెండవది—జర్మను డెమొక్రాటిక్ రిపబ్లిక్. వీటినే పశ్చిమజర్మనీ, తూర్పుజర్మనీ అంటారు.

గత ప్రపంచ యుద్ధంతర్వాత రష్యా—పోలెండు సరిహద్దులు, పోలాండు—జర్మన్ సరిహద్దులుగా నిర్ణయించాయి. యుద్ధం ముగిసే ముందు పోలాండులో కొంతభాగం రష్యా కలుపుకొన్నదని సీసుయుం అందరికీతెలుసు. రష్యాకుకూడా అప్పుడప్పుడు కొన్ని వేలచదరపు మైళ్లను తనదేశంలో కలుపుకోవలసిన అవసరముస్నట్టుంది. దీనికిప్రతిఫలంగా జర్మనీలో 44000 చదరపుమైళ్లను పోలాండు కలుపుకోవడానికి అంగీకరించబడింది.

యథార్థానికి ముఖాలు

పోలాండు ఇలాకలుపుకొన్న భూభాగం తూర్పుజర్మనీకన్న పెద్దది. పోలాండు పడమటి సరిహద్దు సరాసరి ఒడర్, నెయిసీనదుల వరకూ వచ్చినిలిచింది. సోవియెట్, ఇండియన్ రాజకీయవేత్తలు తలపోసిన యుదార్థవాదన జర్మనువిభజనను అంగీకరించడం. పోలాండు, రష్యాలు కబళించిన భూభాగాన్ని ఆమోదించడం, క్రొత్త సరిహద్దుల్ని ఆశీర్వదించడం అయింది.

'యుదార్థానికి యాభై ఏడు ముఖాలున్నాయని' సామెత. దాని జర్మనీ విషయంలో ఢిల్లీ, మాస్కోలు చూచిన ముఖాలకంటే ఇంకా ఎన్నో ఎక్కువముఖా లున్నట్లు తోస్తూంది. ఉదాహరణకు జర్మనీవిభజన, సాంస్కృతికంగా, భూగోళశాస్త్రీయ కూడా కృత్రిమకిల్పం. ఇక జెర్మన్ విభజన విషయం చెప్పాలంటే హాస్యాస్పదమేకాదు—అవసరాపకరం కూడా.

తనభూఖండవిభజన కల్గారాదాపిన భారతీయులు జర్మనీపరిస్థితిని, ఇతరులకంటె కూలంకషంగా గుర్తించి రష్యనులకు ఉద్బోధించవలసిన అవసరం ఎంతోవుంది.

రష్యనులు జర్మనీకి చెందిన యుథార్థాన్ని గురించి మాట్లాడకలిగితే, కాశ్మీరుకు సంబంధించిన సత్యాన్ని గురించి కూడా మాట్లాడగలరు. కొద్దికాలంలో ఆక్సాయిచిన్ యథార్థాన్ని గురించి మాట్లాడేందుకు రష్యామంత్రివర్గ మండలికి ఒక అధ్యక్షుడు కూడా త్వరలో అవతరిస్తే ఆశ్చర్యపడనక్కరలేదు.

పాతే ఫ్రెంచిఅధ్యక్షుడు డిగోల్ విషయం. 1812 తర్వాత మొదటిసారిగా ఫ్రెంచి పతాకం క్రెమిలిన్ మీద ఎగరవేయగాలాడు. ఆ ఆనందోత్సాహంలో జర్మనువిభజన విషయంలో వివరంగా ఏమీ అడగలేదు.

తూర్పుజర్మనీని అంగీకరించడం, రాజకీయంగా అర్థంలేని పనిలాగా తనకుతోస్తోందని డిగోల్ మహాశయుడు బ్రెజ్నేవ్‌కు చెప్పినట్లు తెలుస్తున్నది.

నిజంచెప్పాలంటే యూరోపుదేశం ఉపాదుతనస్వరూపస్వభావాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. సమాదకరమైన ప్రాంతాలన్నిటిని తడువివెయ్యాలనికూడా చూస్తున్నది. రాజకీయ, ఆర్థికసంబంధాలను నూతనంగా రూపొందింపుకోవాలని ప్రయత్నిస్తున్నది.

మరుపురాని సత్యం

ఇదికూడాయదార్థమే. కాని జర్మనీవిభజన దృష్ట్యా ఆలోచిస్తేమాత్రం ఈ సత్యం చెదిరిపోతుంది. ప్రపంచ రాజ్యాల శాంతిని గురించి ప్రస్తావించేటప్పుడు రష్యా—భారతదేశాలు ఈ సత్యాన్ని కూడా మననం చేసుకోవడం మంచిది.

వియత్నాంయథార్థస్థితిమీకూడా జర్మనువిషయస్య దృష్టిలోనే విపులీకరించాలి. యుద్ధసంక్షోభంహెచ్చుచేయడం—ఉత్తరవియత్నాం మీద బాంబులు వేయడం—వీటి ననుసరించే యథార్థాన్ని నిరూపించాలి. నిజంచెప్పాలంటే ఆధిపత్య వ్యామోహంతో, తూర్పు ఆసియాలో జరిగే భీకరసమరానికి వియత్నాం ఒక్కటే రణరంగమైంది.

ఈఆధిపత్యసమరం మునుపు ఒక శతాబ్దం నుంచి జరుగుతూనే వుంది. దీనిలో ఇంచుమించుగా అన్ని యూరపు రాజ్యాలు—రష్యా, అమెరికా, జపాను, చైనాలు పాల్గొంటూనే వచ్చాయి. మీరున్నాయుంగావుండాలంటే సమగ్రమైన చరిత్రలో ఒకటి రెండుపుటలు తిరుగవేసి, దాన్నిబట్టి ఒక నిర్ణయానికివచ్చి, అంతటితో తీర్పుచెప్పడానికి పూనుకోవడం సమంజసం కాదు.

వియత్నాంలో చాలా పార్టీలు పాల్గొంటున్నాయి. ఇందులో ఒకపార్టీ, ఈ చిన్నదేశంలోని ఒకప్రాంతంలో వేలాదిమైళ్లనుంచి తెచ్చి సైనికుల్ని దింపుతున్నది.ఆయుధాలు గుమ్మరిస్తున్నది.

ప్రకటనలో పేర్కొన్న "స్వామ్యవాద మొదలైన విస్తరణలు" అనే వ్యాఖ్యానికి ఈ పార్టీ—అమెరికా—జవాబు చెప్పవలసి వుంటుంది.

వియత్నాం గుణపాఠం

వియత్నాంలోని మరోభాగంలోకి మిజైల్సు, ఫైటర్లు, వినాశనవిధ్వంసకయంత్రాలు, చిన్న రకం ఆయుధాలు, మందుసామగ్రి, సాంకేతిక నిపుణులను, ప్రవృష్టసైనికుల్ని సరఫరా చేస్తూన్న పార్టీలను ఏమని పర్గించాలో తెలియడంలేదు. వియత్నాంలో నేర్చుకోవలసిన పాఠం అమెరికకేదాదుబుసుబట్టరాదు—తన సరిహద్దులకు వెలుపల, తనసైనికుడు ఒక్కడు నిప్పించకుండా పైవాయుద్ధాన్ని ఎలా చెన్ని గొప్పసాధన అందచేస్తున్నదనే విషయంమంచి పాఠం నేర్చుకోవాలి.

పైనా అందిస్తూన్న అసాధన లేమిటి? రహస్యప్రవేశం, ఆయుధాలసరఫరా విదిరింపులు, 'పొరుగుదేశంమీద దాడి' అనే విషయం పైన అంతులేని ప్రచారం, వీటిలో అంతిక జాతులకుకూడా మించిపోయిన అసభ్య పద ప్రయోగం.

వియత్నాం, కొష్మీరు, ఇంకా కొన్నిచోట్ల ఈసాధన సంపత్తిని ప్రయోగించడం జరిగింది. హిమాలయరాజ్యాలలో కూడా దీన్ని ప్రయోగించడంకోసం, ఏడుమేసి సిద్ధంగావుండిన దృష్టమాటు అంతర్హంరాదు. ఇదికూడా ఒక యథార్థమే.

లోకసభలో అల్లరులపై రాష్ట్రపతి విచారం

నవభారత నిర్మాణ కృషిలో అన్నిపార్టీలు భాగస్వాములేనని ఉద్ఘాటన

త్రివేండ్రం, జూలై 27 :—

పార్లమెంటులో జరిగిన కల్లోల పరిస్థితులపట్ల ప్రెసిడెంటు రాధాకృష్ణన్ తమ విచారాన్ని వెలిబుచ్చారు. 'మన మేపార్టీకి చెందినా, ఏ రాజకీయ విధానాలను అనుసరిస్తున్నా నవభారతనిర్మాణ మనే మహోత్కృష్ట సేవలో మనమందరం భాగస్వాముల- మనేమాట మరచిపోకూడదు' — అన్నారు డాక్టరు రాధాకృష్ణన్.

ఇక్కడ యూనివర్సిటీ కాలేజి శతజయంతి ఉత్సవాలకు ప్రారంభోత్సవంచేస్తూ ఇలా అన్నారు : న్యూఢిల్లీలో పార్లమెంటులో ఏర్పడిన కల్లోల పరిస్థితులను గురించి విన్నప్పుడు — (అంటే నేను ఆ విషయంలో ఎక్కువ ఉపయోగపడతా నని కాదు. తక్కిన వారున్నారు) మనం దూరంగా వుండిపోయామే, [అంతకుముందు మాట్లాడిన విద్యార్థి సూచించి] భారతదేశానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఉత్సాహపడుతున్న ఇలాటివారికి సలహా ఇవ్వలేకపోయామే అనిపించడం సహజం.

మనం అంతర్జాతీయ యుగంలో అడుగు పెడుతున్నారనే విషయం జ్ఞాపకం చేస్తూ—మారిపోతున్న సంఘం మారని మానవులు కలిసి నడవడం కష్టం. సంఘం ఎదిపడిగా ముందుకు పోతున్నది. మనం దానితోపాటు నడవన్నా నడవాలి, లేదా ఒకచోట కూలపడిపోవాలి. మన కున్న ప్రాథమిక విలువలను విస్మరించకుండా, మార్పు ననుసరించి పరుసించడానికి సిద్ధంగా వుండకపోతే మనం వెనుకపడిపోతాం.

ఆశయాల తపస్సు

దేశం ముందుకు పోవాలంటే, శతాబ్దాల తరబడిగా మన మే ఆశయాలకోసం తపస్సు చేస్తున్నామో వాటిని మరచిపోరాదు. ఈనాటి ప్రపంచంవంక జూస్తే—చాలా పెద్ద పెద్ద భూభాగాలలో మతం మాయమైపోవడం గోచరిస్తుంది.

నైతికబలాన్ని అభివృద్ధి పరుచుకోవాలి—(ధర్మం, నీతి)అని ఉద్బోధిస్తూ, ఈకాలంలో చాలామంది వీటవిలువను విస్మరిస్తున్నారన్నారు ప్రెసిడెంట్ డాక్టరు రాధాకృష్ణన్.

త్యాగం వెనుకడుగువేసింది

స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రజలు ప్రదర్శించిన సేవాభావాన్ని, త్యాగాన్ని తిరిగి అలవరచుకోవాలని ఉద్బోధిస్తూ—మనం నిపుణులం, విద్యావంతులం, కాని స్వార్థపరులం, వ్యక్తిగత ప్రియులం అయి పోయి — మన కున్న వాటిలో పెద్ద పదవులు అలంకరించడానికి ప్రయత్నిస్తున్నాం. సుఖాలు, హోదాలు, ప్రలోభాలు — మన గమ్యాలైనాయి. త్యాగం, సేవాభావం వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ ఆదర్శాలను తిరిగి అందుకోవాలి.

దేశ స్వాతంత్ర్యాన్ని కష్టపడి సంపాదించిన కొన్ని ప్రజలు — పదవులకోసం, పదవుల కోసం ఆశపడరు. వీరందరూ ఆతిత్యాగంతో దేశాన్ని సేవించిన పవిత్రజీవులు. గాంధీజీ ఏఆశయంకోసమన్నా పాటుపడ్డాడంటే అది—సేవాత్యాగాలకు చెందిందే! ఈ ఆదర్శాలకు ఇదివరలో ఎప్పుడూ లేని అవసరం ఇప్పుడు వచ్చింది గనుక, మనం వాటిని తిరిగి ఆచరణలోకి తేవడం అతిముఖ్యం.

రాజకీయాలంటే ఆకర్షణ, లాభం, పదవులూ లేకుండా, కష్టాలకూ, కారాగారాలకూ కారణమైన ఆ సమయంలోనే మనమూ ఆదర్శాలను ప్రదర్శించకలిగాం — అన్నారు డాక్టరు రాధాకృష్ణన్.

శతవార్షికోత్సవం చేసుకొంటున్న కాలేజి విషయం ప్రస్తావిస్తూ — ఈ సంస్థ అఖండమైన కీర్తితో పాటు — అనేకమంది దేశభక్తుల్నీ ప్రజాసేవకుల్నీ తయారుచేసింది. మొట్టమొదటుగా యీకాలేజీకి మద్రాసు విశ్వవిద్యాలయానికీ అనుబంధం కుదిర్చింది—ఫిలాసఫీ. గణితశాస్త్రం మొదలైనవి తర్వాత వచ్చాయి. కాలేజీ విద్యార్థులు వేదాంతం చదివినా, చదవకపోయినా దానిలోగల ప్రతిభ అందరిమీద ప్రసరించడం అవసరం. వేదాంత సాంప్రదాయం ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా పోషించబడింది.

దేవుడున్నాడా-అని ప్రశ్న

కొన్ని కొన్ని దేశాలవారు ఈ వేదాంత సాంప్రదాయాలకు స్వస్తిచెప్పి, అసలు సత్యాన్నే ప్రశ్నిస్తున్నారు. భగవంతు డున్నాడని విశ్వసించవలసిన అవసరం వున్నదా? అంటున్నారు. ఇలాటి సమయాలలో మత పునరుద్ధరణ, ఆధ్యాత్మికమైన విలువల పునరుద్ధరణ ఎంతో అవసరం.

మీరు దేవాలయాలు పడగొట్టవచ్చు. ఆస్తిని స్వాధీన పరుచుకోవచ్చు. పూజారులను తీసుకుపోయి జైళ్లలో పారవేయవచ్చు. కాని 'కనిపించని దైవం' కోసం మానవ హృదయాలలో గల తృష్ణను పోగొట్టలేరు.

మానవుడు మానవుడుగా వుండాలంటే—అందరిపట్లా సుహృద్భావం, స్నేహభావం, ఐక్యభావం కలిగివుండాలి. ఈ కాలేజి, ప్రపంచంతో కలిగే మార్పులు గమనిస్తూ, తనతో గల స్నిగ్ధతనూ, ప్రశాంతతనూ కాపాడుకొంటూ, పురోగమిస్తుందని ఆశిస్తున్నాను—అన్నారు డాక్టరు రాధాకృష్ణన్.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ పట్టంథాను పిళ్ళే కాలేజీకి అభినందనలు తెలియజేస్తూ — విద్యలో స్థాయి పడిపోతుందనీ, నైతికవిలువలు తగ్గిపోతున్నాయనీ వింటున్నాం. ఇలాటి కాలేజీలలో నైతికవిలువలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి—అన్నారు.

శత వార్షికోత్సవ సందర్భంలో కాలేజి ప్రచురించిన ఒక సంచికను కేరళ గవర్నరు శ్రీ భగవాన్ సాహే ప్రెసిడెంటుకు సమర్పించారు.

1834 లో ఏసిపిడిమందితో ప్రారంభించిన ఇంగ్లీషు స్కూలు 1886 నాటికి కాలేజిగా రూపొందింది.

కొట్టాయం, జూలై 27:— వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు నిన్న తాత్కాలిక సహాయం దినాన్ని పాటించారు.

గ్రహబలం

29-7-66 శుక్రవారం

ఉదయం : నూతన నిర్మాణ, వ్యాపార, పరిశ్రమాభివృద్ధికి సంబంధించిన పనులకు అనుకూలం. ప్రయాణాలు, ఆంతగా ఆశించరాదు. సాయంత్రం: నూతన స్నేహాలు, నృత్య నాట్య గీత వాయిద్యాది పరిశ్రమలకూ, ప్రదర్శనలకు అనుకూలం.

మేషం : ఎక్కడికక్కడే మెలికలు, అసంతృప్తి కనుపిస్తవి. వృత్తిలో ఆశించినంతగా ప్రయోజనం సమకూరదు. ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యాలు నెరవేరుతవి.

వృషభం : ఆశాభంగం, అనవసరమైన ధన, వ్యయం అయినవారితో వాదం—మొదలగు అశుభ లక్షణాలు కనుపిస్తవి. ఆగ్రహావేశాలు అదుపులో ఉండాలి.

మిథునం : యత్న కార్యానుకూలం, సమయంలో మంచి స్నేహం, వృత్తి వ్యాపార వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ప్రయోజనం, లాభదాయకముగు ప్రయాణం సమకూరుతవి.

కర్కాటకం : పరీక్షవంటి సంఘటనల నెదుర్కొని, వ్యవహారరంగంలో జయం సాధిస్తారు. ఏదోవిధముగు డబ్బు సమయంలో చేతికందే అవసరములు గడుస్తవి. వృత్తిలో అనుకూలం.

సింహం : మిత్రుల సహాయ సహకారాలు సమ్మతగ్గవి కావు. స్వశక్తికి తగినట్లు కార్యభారం పరిరించుకొని సమయంకొరకు వేచియుండటం మంచిది. వృత్తిలో బుద్ధిబలాన్ని వినియోగించుకొని కొంత ప్రయోజనం సాధించుకొనకలుగుతారు.

కన్య : వృత్తిమార్గాలలో అనుకూలత కనుపించదు. తోటివారితో అనవసరమైన సేవలు వస్తవి. ఆవేశాలకు లోను కావద్దు. ధన సంబంధమైన తొందరలను కొంచెం శ్రమతో సర్దుబాటు జేసుకొనకలుగుతారు.

తుల : తలచిన పనులు, ప్రయత్నాలు ఆశించదగా నెరవేరుతవి. వృత్తిలో గౌరవ ధన లాభములు సమకూరుతవి. సజ్జన స్నేహాలతో, సాహిత్య గోష్ఠులతో కాలం సాగిపోతుంది.

వృశ్చికం : క్రొత్త దారులు కొనసాగవు. స్నేహితుల మాటలు నమ్మి ఇబ్బంది పడకండి. వృత్తిమార్గాలలో తోటివారి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. వృథా కలహాలు, ఖర్చులు సంభవిస్తవి.

ధనుస్సు : అన్నివిధాలా ప్రోత్సాహం,ఉనుకొనని విధంగా ధనలాభం. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం, ప్రయోజనం సమకూరుతవి. గొప్పవారి స్నేహం, సాయం లభిస్తవి.

మకరం : వృత్తి మార్గాలలో అంతగా అనుకూలించే దినంకాదు. సన్నిహితుల వల్ల కార్యహాని, ధన నష్టము సంభవిస్తవి.

కుంభం : జయప్రదమైన దినం. విశేష శ్రమలేకుండా మీ సంకల్పం సిద్ధిస్తుంది. అన్నివిధాలా సహకరించి సహాయపడు స్నేహితులు లభిస్తారు. ప్రయాణాలు ఫలప్రదమవుతవి.

మీనం : అనుకూలమైన దినం. మీ ఆలోచనలకు సహకారం, అవసరములకు తగ్గ ధనం, వ్యవహారానుకూలం, ...

...లో మీ మాటకు గౌరవం చేకూరుతవి.

పంజాబ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరాహార దీక్ష విరమణ

న్యూఢిల్లీ, జూలై 27:— పంజాబ్‌కు చెందిన నలుగురు వర్కింగ్‌జర్నలిస్టులు నేటి ఉదయం పార్లమెంటు భవనం ఎదురుగా తమ 48 గంటల నిరాహారదీక్షను విరమించారు. వివిధపార్టీలకు చెందిన ఎం. పి. లు వారి కొక్కరికి ఒక్క గ్లాసు నిమ్మకాయ రసాన్ని యిచ్చారు. జర్నలిస్టులకోర్కెలసాధనకు తాముచెయ్యగలిగినదంతా చేస్తామని ఎం. పి. లు వారికి హామీయిచ్చారు.

ముఖ్యమంత్రి జన్మదినోత్సవ సభ

విజయవాడ, జూలై 27 :— ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 58 వ జన్మదినోత్సవం విజయవాడ సిటీ కాంగ్రెసు కమిటీ ఆఫీసులో జూలై 28 వ తేదీ సా. 6 గంటలకు జరుగుతుంది. సభకు ఆర్థిక మంత్రి శ్రీ ఎం. చెన్నారెడ్డి అధ్యక్షత వహిస్తారు.

మితవాద కమ్యూనిస్టులపై అతివాదుల దౌర్జన్యం

చిన్నారావుపేటలో సంఘర్షణ

హైదరాబాద్, జూలై 27 :—వరంగల్ జిల్లా నరసంపేట సబ్—డివిజన్ చిన్నారావుపేట గ్రామంలో అతివాద కమ్యూనిస్టులు కొందరు మొన్న ఎనిమిదిమంది మితవాద కమ్యూనిస్టులపై దౌర్జన్యం జరిపినట్లు ఆరోపించబడుతున్నది. ఈ సంగతి నిన్న ఇక్కడకు అందిన అధికారవార్త తెలుపుతున్నది.

పోలీసులు సకాలంలో జోక్యం కలుగజేసుకున్నందున ఇరువర్గాల మధ్య పెద్ద సంఘర్షణ జరగకుండా సమసిపోయినట్లు తెలుస్తున్నది.

దౌర్జన్యం జరిపిన అతివాద కమ్యూనిస్టులందరూ గ్రామంనుంచి పరారీ అయినట్లు ఆ వార్త ఆరోపిస్తున్నది.

సహకార సంఘం వ్యవహారాలపై వివాదం బయలుదేరిందట.

ఒక అతివాద కమ్యూనిస్టు, ఎం. ఎల్. ఏ. అధ్యక్షత వహించిన సమావేశంలో, ఆ సహకార సంఘం, మితవాద కమ్యూనిస్టుపార్టీకి చెందిన కార్యదర్శి సస్పెండు చేయబడినట్లు తెలుస్తున్నది.

సస్పెండు కాబడిన కార్యదర్శి, ఆయన సోదరుడు ఒక అతివాద కమ్యూనిస్టు సభ్యునితో తగాదా పెట్టుకుని, ఆయనపై దౌర్జన్యం జరిపినట్లు ఆరోపణ.

ఈ సంఘటన అతివాద కమ్యూనిస్టులకు ఆగ్రహం కలుగజేసింది. జరిపిన సమావేశం వద్ద గుమికూడి మితవాద కమ్యూనిస్టులపై దెబ్బ చేయిచేసుకున్నట్లు ఆరోపించబడుతున్నది.

ఈ కారణంగా మితవాద కమ్యూనిస్టులు ఎనిమిదిమంది గాయపడినట్లు ఆ వార్త తెలుపుతున్నది.

ప్రతి 11 రోజులకు ఒక రైల్వే ప్రమాదం

పరిశీలనకై న్యాయవిచారణ సంఘం నియమించాలని ఉద్యోగులసమాఖ్యవిజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 27:—

1964 జూన్ అనంతరం భారత రైల్వేలలో సరాసరి ప్రతి పదకొండురోజులకు ఒక ప్రమాదం సంభవించింది.

అఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. 1964 జూన్ అనంతరం మొత్తం అరవై ఆరు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల ఫలితంగా రోజుకు ఒకటిన్నర మంది మనుష్యులు మరణించినట్లు, ఇరువురికి గాయాలు తగిలినట్లు వెల్లడయింది.

ప్రమాదాల మూల కారణాలను గురించి పరిశీలించే నిమిత్తం ఒక న్యాయ విచారణ సంఘం నియమించాలని ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

1952 దర్యాప్తు చట్టం కమిషన్ నిబంధనలను చేర్చడానికి వీలుగా రైల్వే చట్టం సవరించాలని కూడా సమాఖ్య అభ్యర్థించింది. రైల్వే ఇన్‌స్పెక్టర్లు కొనసాగించిన దర్యాప్తులపై రైల్వే ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారని, ప్రమాదాలు సంభవించిన తర్వాత నాలుగైదు రోజులకు దర్యాప్తులు ప్రారంభమవుతున్నాయని, రైల్వే ఉద్యోగులపై ఆరోపింపబడిన నెక్కు నేరాలు న్యాయస్థానాలలో బుజువు కాలేదని సమాఖ్య ఈ ప్రకటనలో పేర్కొన్నది.

భద్రతా నిబంధనలను సక్రమంగా అమలు పరిచిన పక్షంలో రైల్వే ప్రమాదాలను నివారింపవచ్చునని, ఆ నిబంధనలు సక్రమంగా అమలు పరచడానికి వీలులేకుండా రైల్వే పరిపాలనా యంత్రాంగమే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతున్నదని సమాఖ్య ఆరోపించింది.

చిట్లపేకల దిగుమతికి 53 లక్షల విదేశీమారకం

న్యూఢిల్లీ, జులై 27:— చీట్లపేకలు దిగుమతి చేసుకోవడంకోసం, గతసత్సరం 53 లక్షల విదేశీమారకం వినియోగించవలసివచ్చిందని లోకసభలో ఆర్థికపరిస్థితిపై జరిగిన చర్చసందర్భంలో కాంగ్రెసు సభ్యుడు శ్రీ కాదిల్‌కర్ తెలియపరిచారు. ఈయన సంతానంకమిటీసభ్యులు కూడా!

ఇదివరలో పెద్దపెద్ద భవనాలక్రింద 3,000 కోట్లు వెచ్చించబడింది. పంచకోట్ల విదేశీమారకం విషయంలో భోగట్టా తెలియలేదింతవరకు. దీన్ని బయటికి తీయవలసినఅవసరంవుంది—అన్నారాయన.

లండన్, జూలై 27 :— ఏడున సభ ఉత్తర్వులపై జెయిల్‌నుంచి విడుదల చేసిన ఘనా మాజీ వాణిజ్య మంత్రి శ్రీ క్వేసి ఆర్మాను పోలీసులు నిన్న తిరిగి అరెస్టు చేశారు.



నాగసమస్యా తాత్కాలిక పరిష్కారానికై ప్రతిపాదనలు

త్వరలోనే ప్రధానితో తిరుగుబాటు నాయకులు చర్చించే సూచన

కొహిమా, జూలై 26:— నాగసమస్యపై తుది పరిష్కారాన్ని క్రమానుగతమైన సహనరీతో కూడిన సంప్రతింపుల పద్ధతికి విడిచిపెట్టి, త్వరలో ఒక తాత్కాలిక రాజకీయ పరిష్కారానికై ప్రతిపాదనలకు అజ్ఞాత నాగ నాయకులు తుదిరూపం ఇస్తున్నట్లు తెలుస్తున్నది.

ఆ ప్రతిపాదన లేమిటో తెలియరావటం లేదు. నాగప్రాంతం భారత యూనియన్‌లో అంతర్భాగంగా వుండే ప్రాతిపదికపై పరిష్కారానికి అజ్ఞాత నాగనాయకులు ఇంతవరకు బాహ్యంగా అభిప్రాయం వెలిబుచ్చనప్పటికీ, వారు ప్రస్తుత యాథార్థ్యాలను గుర్తించదలచినట్లు విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. న్యూఢిల్లీలో ప్రధాన మంత్రితో అజ్ఞాత నాగనాయకులు జరుపనున్న చర్చల సందర్భంలో ఈ ప్రతిపాదనలు ప్రాముఖ్యం వహించగలవని భావించబడుతున్నది. ఈ సంభాషణలు ఆగస్టు మధ్యభాగంలో జరుగగలవని విశ్వసించబడుతున్నది.

భారత ప్రధానిపై పీపుల్సు డెయిలీ దురాగ్రహం

పరోక్షంగా అమెరికాను బలపరుస్తున్నదని అధిక్షేపణ

హాంగ్‌కాంగ్, జూలై 26:—కమ్యూనిస్టు చైనా ప్రభుత్వ పత్రిక 'పీపుల్స్ డెయిలీ' నేడు వియత్నాం సమస్యను సాకుగా తీసుకుని అమెరికా, రష్యా, భారతదేశాలను దుమ్మెత్తిపోసింది.

అమెరికన్లను సామ్రాజ్య వాదులనీ, రష్యన్లను 'రివిజనిస్టు'లని పేరుపెట్టి తిట్టడమే కాక, భారతీయులను 'అభివృద్ధి నిరోధకు'లని ఆడిపోసుకున్నది:

చుక్కైనా వార్తాసంస్థ అందజేసిన సమాచారం మేరకు పీపుల్సు డెయిలీ యిలా వ్యాఖ్యానించింది.

"అమెరికా జెనీవా ఒప్పందాన్ని ఏనాడో చించిపారేసింది. ఆ ఒప్పందం ప్రకారం వియత్నాం సమస్యను పరిష్కరించు కోవాలని వదరడం వట్టి అసందర్భంగా లేదా? తమకింత అపకారాన్ని చేసిన అమెరికాతో చర్చలు, సంభాషణలు ప్రారంభించ వలసిందిగా సూచించడం 3 కోట్లమంది వియత్నాం పౌరులను వంచించి, హార్ది జాతీయ శ్రేయస్సుకు ద్రోహం తలపెట్టడం కాదా?

"భారత ప్రధాని శ్రీమతి ఇందిర మాస్కో … సామ్రాజ్యవాదులకు … ఆ పత్రిక యిలా … భారతీయ అభివృద్ధి నిరోధకులు … ఉత్తరాలు చేరవేస్తున్నారు. వియత్నాం ప్రజల దృఢ నిశ్చయాన్ని ఏమాత్రం చలింపచేయలేరు. భారత ప్రధాని మాస్కో వెళ్లడంతో రష్యన్ రివిజనిస్టుల బండారం కూడా బయటపడింది. ఈ సందర్భంగా వెలువడిన భారత—సోవియెట్ సంయుక్త ప్రకటన భారతీయ అభివృద్ధి నిరోధకులు … శాంతి సూచనలకు కేవలం ప్రతిధ్వనులు."

రు. 100 కోట్లమేరకు దిగుమతి లైసెన్సుల మంజూరు

న్యూఢిల్లీ, జూలై 26:— దిగుమతుల సడలింపు అనంతరం గత మూడు వారాలలోను నూరుకోట్ల రూపాయలు విలువగల 7,303 దిగుమతి లైసెన్సులు జారీచేయబడినవి. మొత్తం 10,759 దరఖాస్తులు చేరినవి. అధికార వర్గాలు సంతృప్తిని ప్రకటించారు. వచ్చే కొలది వారాలలోను వాటివరకు దరఖాస్తులు పరిశీలించడం పూర్తి అవుతుందని తెలియజేయబడింది.

దిగుమతుల సడలింపు అనంతరం పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తిని జరుపడానికిగాను లైసెన్సులు శీఘ్రగతిని జారీచేయబడుతున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

ఈ విషయంలో దిగుమతులు, ఎగుమతుల కంట్రోలర్, సాంకేతికాభివృద్ధి డైరెక్టర్ జనరల్, చిన్నపరిశ్రమల అభివృద్ధి కమీషనర్ మిక్కిలి శ్రద్ధ వహిస్తున్నారు. త్వరితంగా, ముడి సరుకులు, స్పేరుపార్టులు దిగుమతి చేసుకునేందుకు గాను దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేశారు.

రాష్ట్రానికి మూడున్నర లక్షల టన్నుల ఎరువులు

అగస్టుకు ముందుగానే సరఫరా

హైదరాబాద్, జూలై 26:— ఆగస్టు నెలకు ముందుగా రాష్ట్రానికి మూడున్నర లక్షల టన్నుల ఎరువులను సరఫరాచేయడానికి కేంద్రం అంగీకరించిందని ఢిల్లీనుండి రాగానే మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి ప్రకటించారు.

వచ్చేనెల మధ్యనాటికే కేటాయించిన ఎరువులలో ఎక్కువభాగం రవాణా కాగలదని ఆయన అన్నారు. మూడున్నర లక్షల టన్నుల వరకు ఎరువులు సరఫరా అయినప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మెరుగుకాగలదని శ్రీ సుబ్బారెడ్డి వివరించార

ఉత్పత్తి ధరలపై టారిఫ్ కమిషన్ కు ఆదేశం

… 26:— దేశంలో … ధరలను పరిశీలించి, … అందజేయవలసినదిగా టారిఫ్ కమిషన్‌ను కోరింది.

గుంటూరుజిల్లాలో 45 వేల టన్నుల ధాన్యం సేకరణ

జిల్లా ఆహారసలహా సంఘం నిర్ణయం

గుంటూరు, జూలై 26:— రానున్న మూడు మాసాలలో జిల్లా అవసరాల నిమిత్తం ఉత్పత్తిదారులనుండి 45 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని గుంటూరు జిల్లా ఆహార సలహా సంఘం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరత్నం సమావేశానికి అధ్యక్షత వహించారు.

గుంటూరు జిల్లాలో ఆహార పరిస్థితిని సమావేశంలో పరిశీలించి సంతృప్తిని ప్రకటించారు.

కంట్రోలు ధరల కంటే రైతులు ఎక్కువ రేటు కావాలని అడుగుతున్నందున జిల్లాలో బియ్యంధర పెరిగిపోతున్నందుకు ఆహార సలహా సంఘం ఆందోళన వెలిబుచ్చింది. మార్కెట్‌లో కంట్రోలు ధరకంటె అదనంగా 10 రూపాయలు వంతున విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం 15 వేల టన్నుల బియ్యం నిల్వలు వున్నవని, ఇవి ఒక నెల అవసరాలకు సరిపోగలవని జిల్లా సప్లయి ఆఫీసర్ శ్రీ టి. మునిరత్నమ్ సమావేశంలో తెలియజేశారు.

నటరాజ దేవాలయ సముద్ధరణకు తిరుమలేశునినిధులు

శ్రీ బ్రహ్మానందరెడ్డికి చిదంబరంలో విజ్ఞప్తి

చిదంబరం జూలై 26:— ఆంధ్రముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నిన్నరాత్రి యిక్కడకువచ్చి నేటి ఉదయం నటరాజ దేవాలయంలో అర్చన జరిపారు.

పొదు దీక్షితారులు రెడ్డిదంపతులకు పూర్ణకుంభముతో స్వాగతమిచ్చి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అందులో వారు సముద్ధరణ కార్యక్రమాలకు తిరుపతి దేవస్థానంనిధులనుంచి సహాయాన్ని, వేదశాస్త్రాలు అభ్యసించేవిద్యార్థులకు స్కాలర్‌షిప్పులనూ, ప్రత్యేకపూజావ్యయం భరించాలనీ ముఖ్యమంత్రిని కోరారు.

ఆంధ్రముఖ్యమంత్రి దేవాలయం చుట్టు పర్యవేక్షించి, సముద్ధరణ కార్యక్రమాన్ని, అమలుజరుగుతున్నమరమ్మత్తులనుపరిశీలించారు

ఆ తరువాత సాయంత్రం ముఖ్యమంత్రి బృందం మద్రాసు బయలుదేరి వెళ్ళారు.

చైనా ఆరోపణలు కేవలం నిరాధారాలు

పెకింగ్ లేఖకు ఢిల్లీ సమాధానం

న్యూఢిల్లీ, జూలై 26:— భారతదేశంలో నివసించుచున్న చైనీయులను భారత ప్రభుత్వం సరిగా చూడటం లేదనీ, అవమానించుచున్నదని వివవచ్చుచున్న చైనా ఆరోపణలు కేవలం నిరాధారములనీ, ప్రచారంకోసం దురుద్దేశ్యంతో కల్పించిన కట్టుకథలనీ భారత ప్రభుత్వం నేడు పేర్కొన్నది.

జూలై 5 వ తేదీన స్థానిక చైనా రాయబార కార్యాలయానికి అందజేసిన లేఖలో భారత ప్రభుత్వం యిలా పేర్కొన్నది:

"భారతదేశంలో చైనీయులు యింతా నివసిస్తున్నారను యథార్థ్యమే చైనా ఆరోపణలు నిరాధారములని రుజువు చేయుచున్నది."

జనవరి 12 వ తేదీన చైనా పంపిన లేఖకు సమాధానంగా భారత ప్రభుత్వం ఈ లేఖను అందజేసింది. ఈ లేఖతోపాటు చైనా, భారత దేశాలమధ్య నడచిన మరి ఆయిదు లేఖలుకూడా నేడు పార్లమెంటుకు సమర్పించబడినవి.

శాసనసభ్యులకు ప్రవర్తన నియమావళి

కాంగ్రెసుపార్లమెంటరీపార్టీ వారి ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 26:— కేంద్రరాష్ట్రశాసనసభ్యుల ప్రవర్తన నిబంధనావళికి సంబంధించి కేంద్ర దేశీయాంగశాఖమంత్రిత్వవారు తయారుచేసిన ముసాయిదాను నేటి సాయంత్రం కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌వారు సూత్రంగా ఆమోదించారు.

ప్రజల కష్టనష్టాలను శాసనసభ్యులు సరాసరి మంత్రులను కలుసుకుని వారికి నివేదించి, వారిద్వారా తొలగింపడానికి మాత్రమే ప్రయత్నించాలి. కాని, ఉద్యోగులను సరాసరి కలుసుకొనరాదనునది నియమావళిలో ఒకటి. రోజువారి పరిపాలనావ్యవహారాలలో శాసనసభ్యులు ఏమాత్రం జోక్యం కలుగజేసుకోరాదు. శాసనసభ్యులు ఏకవ్యక్తంగా ఏ ఉద్యోగిని బలపరచరాదు. ఉద్యోగులు కూడా తమ కష్టనష్టాల నివారణకు శాసనసభ్యుల ద్వారా ప్రయత్నించరాదు.

ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అధ్యక్షత వహించినయీ సమావేశానికి దేశీయాంగమంత్రి శ్రీ జి. ఎల్. నందా, రక్షణమంత్రి శ్రీ వై. బి. చవాన్, విదేశాంగవ్యవహారశాఖమంత్రి శ్రీ స్వరణ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి శ్రీ సత్యనారాయణసిన్హా, శ్రీ పాటిల్, శ్రీ సుబ్రహ్మణ్యంలు హాజరైనారు.

బుడమేరుకు తిరిగివరదలు

విజయవాడ, జూలై 26:— బుడమేరు అల్లకల్లోలం, అర్భాటం లేకుండా విలయ స్వైర్యానికి గజ్జెకట్టింది. సిమెంటుఫ్యాక్టరీకి ఉత్తరంగా ఉన్న అయోధ్యానగరం బుడమేరు సెనుదుర్కొని నోటికందిన మొదటి ముద్ద. బుడమేరు అలిగినప్పుడల్లా అయోధ్యానగరం గతి అంబరాగరం కన్న కనాకష్టంకావడం పరిపాటిగా వస్తోంది. దాదాపు వెయ్యిమంది నివసిస్తున్న యీ నగరంలోని 50 ఇళ్ల మున్నలివాడ గంగమ్మతల్లి వరవళ్ల లొక్కులోంది. నగం రోడ్డు మునిగిపోయింది. గంగమ్మతల్లి గుడిలో అడుగు పైకెక్కితే ఏమరు జలసమాధి అవ్వదని స్థానికులు అంత నీటిలోనూ ఒల్లొకి పోతున్నారు. 1964 లో 18 గంటలపాటు తమది దిక్కుమాలిన బ్రతుకైపోయిందని ఒకాయన అన్నాడు. ప్రొద్దుటికంటె పరిస్థితి చెయిజారిపోయిందని పురోకరన్నారు. దీనికి తోడు ఆ ప్రాంతంలో దీపాలులేవు. పాముల్రంతం ఏదుదాటితే అంధతామిస్రలోకాలు అక్కడ నెలకొంటాయి.

అయోధ్యను ముంచిన బుడమేరు గంగమ్మతల్లికి అజిత్‌నగర్ రెండవ ముద్ద. అజిత్ నగర్‌ను ఏటా నీరు, నిప్పుకూడ ఎంతో అప్యాయంగా ఆదరించి, పరామర్శిస్తవి. నీటిమట్టం యింకో రెండు అడుగులు పెరిగితే యీ ప్రాంతమంతా వామనుని మూడవ అడుగు క్రింద బలిచక్రవర్తి శిరస్సుఅంత నీటిలో సమానమే.

సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ రాఘవరెడ్డి పర్యవేక్షణ క్రింద పి. డబ్ల్యుడి. ఉద్యోగులు 'హాకు' తలుపులను తెరచి నీటిని ఏలూరు కాలువలోకి వదులుతున్నారు. పరిస్థితి చక్కబడేవరకూ లాకులను తెరచి ఉంచుతామని శ్రీరాఘవరెడ్డిఆంధ్రపత్రికవిలేఖరికితెలియచేశారు

ఓల్గాగ్రాడ్‌లో శ్రీ కామరాజ్

చారిత్రక ప్రదేశాల సందర్శన

వోల్గాగ్రాడ్, జూలై 26:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజు చరిత్రాత్మకమైన వోల్గాగ్రాడ్ నగరాన్ని (స్టాలిన్‌గ్రాడ్) చేరుకున్న అనంతరం నేడు నిర్విరామ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నగర మేయర్ ఇవాన్ మైకైలోవిచ్ కోరోరేవ్‌ను కలుసుకుని వోల్గాగ్రాడ్ పౌర జీవితం గురించి తెలుసుకున్నారు.

ద్వితీయ ప్రపంచ సంగ్రామం కాలంలో నాజీలతో జరిగిన అతి భయానక పోరాటాలకు స్మృతి చిహ్నంగా నిర్మించిన ఒకానొక శిలాఖండం నమూనాను నగర మేయర్ శ్రీ కామరాజుకు యిచ్చారు.

తరువాత పసిపిల్లల కేంద్రాన్ని ఒకదానిని దర్శించి వారితో కలసి నాట్యం చేశారు.

ఆనాటి సాయంత్రం లోగానే నాజీలతో భయంకర పోరాటాలు జరిగిన ప్రాంతాలను దర్శించారు.

మామియేవ్ కొండపై సోవియెట్ అద్భుత శిలాఖండం ఒకటి వుంది. ఒకచేతిలో ఖడ్గం, మరొక చేతిని పశ్చిమ దిశవైపు చూపుతూ నాజీలను తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్న మాతృమూర్తి విగ్రహం అది. వచ్చే ఏడాదికి ఈ శిల్పం పూర్తి అవుతుంది.

బాలాజీభవన్ నిర్వహణ

ప్రభుత్వంచే స్థానిక సలహాసంఘం ఏర్పాటు

హైదరాబాదు, జూలై 27:— తిరుమల—తిరుపతి దేవస్థానంవారికి చెందినహైదరాబాదులోని బాలాజీభవన్ పరిపాలనా కార్యకలాప నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం 11 మంది సభ్యులతో స్థానిక సలహాసంఘం ఒకదానిని ఏర్పాటు చేసింది.

శ్రీయుతులు రాజా రామచంద్రారెడ్డి, డాక్టరు బి. వెంకటరెడ్డి, ఎం. ఎస్. కోటీశ్వరన్, నరసింహా అయ్యంగార్, వి. విశ్వనాథశాస్త్రి, గోవర్ధన్‌లాల్ పిట్టీ, ఎ. దేవరాజన్, ఎం. కృష్ణారెడ్డి, డి. కాశిరెడ్డి, అన్నం రామలింగం, శ్రీమతి జయలక్ష్మి రెడ్డిగార్లు ఈ సంఘంలోని సభ్యులు.

ఈ సంఘంవారు మూడేండ్లపాటు అధికారంలో ఉంటారు. అధ్యక్షుడు, కార్యదర్శి యీ సభ్యులనుండి ఎన్నుకోబడతారు.

తూర్పుగోదావరి జిల్లా ర్యాలి గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవ, గోపాలస్వామి దేవాలయాలను శ్రీయుతులు తాళ్లపల్లి వెంకటకృష్ణంరాజు, పెరెచెర్ల సూర్యపరాజు, తోట శేషన్న, పెటకా శేషన్నగార్లను ప్రభుత్వంధర్మకర్తలుగా నియమించింది.

కడప, జూలై 27:— తంతి తపాలాశాఖ ఉద్యోగుల జాతీయ సమాఖ్య కడపబ్రాంచి నిన్న తాత్కాలికసహాయదినాన్ని పాటించింది. తక్కువ జీతాలు తెచ్చుకొంటున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తాత్కాలిక సహాయం మంజూరుచేయాలని వారు కోరారు.

ఆర్థిక తీర్మానం: చర్చ వాయిదా

(1 వ పేజీ తరువాయి)

తనపక్ష భావన చెప్పుకోవాలని ఆయన అన్నారు.

ప్రధాని నిర్ణయానికి డాక్టర్ రామ్‌మనోహర్‌లోహియా కూడా హర్షం ప్రకటించారు. అటువంటప్పుడైనా ఆర్థికతీర్మానంపై చర్చను వాయిదా వేయాలని కోరుతూ పి. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎస్. ఎన్. ద్వివేది ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభవారు వెంటనే ఆమోదించారు.

సభలో రెండురోజులుగా జరిగిన గందరగోళానికి ఇది స్పష్టసూచకం.

ఆ తర్వాత పి.ఎస్.పి. సభ్యుడు శ్రీ హెమ్ బారువా గతరెండురోజులలో ప్రతిపక్షసభ్యులపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయవలసినదిగా విజ్ఞప్తిచేశారు.

ఈ తీర్మానంపై బహుశా రేపు ఓటింగు జరుగవచ్చు.

ప్రభుత్వ పరిశ్రమలలో ఉత్పత్తివ్యయంపైనిఘా

కార్మిక శాసనాల అమలుపైకూడా శ్రద్ధవహించాలని శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఉద్బోధ

న్యూఢిల్లీ, జూలై 27:— ప్రభుత్వ రంగంలోని పరిశ్రమల సమర్థతను, వాటి ఉత్పత్తి వ్యయాన్ని, ఉత్పాదక శక్తిని ఎప్పటి కప్పుడు అజమాయిషీ చేయుడం అత్యవసరమని కేంద్ర కార్మిక, ఉపాధి వ్యవహారాలశాఖా మంత్రి శ్రీ జగ్జీవన్ రామ్ నేడు ఇక్కడ ఉద్బోధించారు.

ప్రభుత్వరంగంలోని పరిశ్రమలు పెట్టుబడికి తగినంత ఆదాయాన్ని సముపార్జించగల స్థితిలో పనిచేయాలని, అనేకసమయంలో ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి అయేవస్తువులతో సరితూగేటట్లు నాణ్యత చెడకుండా ఉత్పత్తివ్యయాన్ని వాటితో సమానస్థాయికి తీసుకురావడానికి కృషిచేయాలని ఆయన అన్నారు.

ప్రభుత్వరంగంలోని పరిశ్రమలకు సంబంధించిన ప్రధానాధికారుల సమావేశాన్ని ప్రారంభిస్తూ యేపరిశ్రమ అయినా సమర్థవంతంగా పనిచేయడానికి, కార్మికులను ముందుసంతృప్తి పర్చడం అత్యవసరమని, కార్మికులకు, యజమానులకుమధ్య సత్సంబంధాలవల్ల ఎన్నోనా ప్రయోజనాలు సమకూరగలవని శ్రీ జగ్‌జీవన్ రామ్ ఉద్బోధించారు.

శ్రీ జగ్‌జీవన్‌రామ్ తమ ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"ప్రభుత్వరంగంలోని పరిశ్రమలపై ఇటీవల విమర్శలు హెచ్చుగా వినవస్తున్నాయి. ప్రధానంగా పనిసామర్థ్యం, కార్మికసంబంధాలను గురించి చాలామంది విమర్శించడం జరుగుతున్నది. ప్రభుత్వరంగంలోని పరిశ్రమలలో కార్మికచట్టాలను పూర్తిగా అమలుపర్చడం లేదని, ఈ చట్టాల అమలు లోపభూయిష్టంగా ఉన్నదని, క్రమశిక్షణానిబంధనావళి కూడా సక్రమంగా పాటించబడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఏవిధంగాను కూడా వాంఛనీయమైనది కాదు. కార్మికులు, యజమానులు మధ్య సంబంధాలవిషయంలో ప్రభుత్వరంగంలో పరిశ్రమలు ఇతరులకు మార్గదర్శకంగా వ్యవహరించాలి. క్రిందితరగతులనుంచి పైతరగతులకు, తక్కువగ్రేడ్ నుంచి పెద్దగ్రేడుకు ప్రమోషన్‌లు ఇవ్వడం, ఒకసంస్థలో పనిచేసే కార్మికులను ఒక శాఖనుంచి మరొకశాఖకు బదిలీచేయడం, కార్మిక యాజమాన్య సంబంధాలను అభివృద్ధిచేయడానికి అనేకవిధాల తోడ్పడగలవు. ప్రమోషన్‌పద్ధతి లేకపోవడం కార్మికులలో తీవ్ర స్థాయి అసంతృప్తికి దారితీస్తుంది."

శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఈ సందర్భంలో ప్రభుత్వరంగంలోని పరిశ్రమలలో ప్రమోషన్‌లకు సంబంధించి, ఈ సమావేశంలో చర్చించే నిమిత్తం రూపొందించిన ముసాయిదా నిబంధనావళిని గురించి ప్రస్తావించి, ప్రభుత్వరంగానికి చెందిన ఒక పరిశ్రమలో సిబ్బందికి ప్రమోషన్‌లు ఇచ్చేసందర్భాలలో కార్మికప్రతినిధులతో సంప్రతింపులకు అవకాశం కల్పించడం అత్యంత ప్రధానమైన అంశమని శ్రీ జగ్‌జీవన్‌రామ్ పేర్కొన్నారు. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుంటూనే ప్రమోషన్‌కు ఒక ఉద్యోగి శక్తిసామర్థ్యాలను ప్రాతిపదికగా తీసుకోవడానికి ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వబడింజని ఆయన అన్నారు.

భూతలింగంపై ఆరోపణ

[1 వ పేజీ తరువాయి]

కాల్ అటెన్షన్ నోటీసుకు సమాధానంగా శ్రీ చౌదరి ఒక ప్రకటనచేశారు బ్రస్సెల్స్‌లో శ్రీ భూతలింగాన్ని భారత రాయబారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెలువడిన వార్తలను సభ్యులు తమ నోటీసులో సభ దృష్టికి తీసుకుని వచ్చారు.

ఎగుమతుల అభివృద్ధి పథకంక్రింద రాను కృష్ణ కుల్యాంత్‌రాయ్ కంపెనీకి దిగుమతి లైసెన్సు జారీచేయుడంలో ఉక్కు, ఇనుము వ్యవహారాల కంట్రోలర్ ఆఫీసులో పొరపాటు జరిగిందని ఉక్కు ఎగుమతి చేసే విషయమై హిందుస్థాన్ స్టీల్ కంపెనీతో మరొక సంస్థ కుదుర్చుకున్న కంట్రాక్టు విషయాన్ని సక్రమంగా పరిశీలన చేయకుండా కంట్రోలర్ ఈ దిగుమతి లైసెన్సుఇచ్చారని ఆర్థికమంత్రి వివరించారు.

పొరపాటు గుర్తించిన అనంతరం హిందుస్థాన్ స్టీల్ కంపెనీకి అవసరమైన ఎగుమతి సామగ్రి లభించేట్లు చేయడానికి ఉక్కు ఇనుము మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రయత్నించారని అందువల్ల ఈవిషయంలో ఎగుమతుల నష్టానికి ఆయన ఏమాత్రం బాధ్యులు కారని శ్రీ శచీన్ చౌదరి స్పష్టంచేశారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాలను కమిటీకి, కంట్రోలరుకు, ఆడిటర్ జనరల్ పంపడం జరిగింది. ఈవిషయమై ఆడిటర్ జనరల్ తన అభిప్రాయాలను పబ్లిక్ అకౌంట్సుకమిటీకి నివేదించారు. ఇంకా కమిటీ సమాధానం రాలేదు అని శ్రీ చౌదరి తమ సమాధానంలో వివరించారు.

శ్రీ శచీన్ చౌధురి సమాధానం ముగియగానే, పబ్లిక్ అకౌంట్స్‌కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యుడూ శ్రీ చంద్రశేఖర్ లేచి ఆర్థికమంత్రి ప్రకటన సత్యదూరమని, సభను తప్పుత్రోవను పట్టిస్తున్నదని సవాల్ చేశారు.

ఆర్థికమంత్రి అత్యంత ఆక్షేపణకరమైన వైఖరి అనుసరించారు. పార్లమెంటరీ సంప్రదాయాలకే విరుద్ధంగా వ్యవహరించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అభిప్రాయాలను విమర్శిస్తూ ప్రకటన చేయుడానికి ఏ మంత్రికీ హక్కులేదని లోకసభలో రూలింగ్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పేర్కొన్న విషయాలపై ఏవైనా అభిప్రాయాలను వ్యక్తం చేయవలసివస్తే మంత్రులు పబ్లిక్‌అకౌంట్స్ కమిటీ దృష్టికి తేవాలి. కమిటీ సమాధానం అందేదాక సభలో ఏమంత్రి ప్రకటన చేయరాదు.

శ్రీ భూపతిలింగంపై వచ్చిన ఆరోపణలపై ఉక్కుమంత్రిత్వశాఖ అభిప్రాయాలను వెల్లడించడానికి ఆర్థికమంత్రికి హక్కు ఉన్నదా అనే విషయంపై సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు. ఉక్కుమంత్రిత్వశాఖ అభిప్రాయాలను పబ్లిక్ అకౌంట్స్‌కమిటీ పంపి, కమిటీ అభిప్రాయాలను తిరిగి తెలుసుకోకుండగానే, ఉక్కుమంత్రిత్వశాఖ అభిప్రాయాలను వెల్లడిచేయడంద్వారా ఆర్థికమంత్రి పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారనీ, ఇది సభాహక్కులకు భంగకరమని ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ సభ్యులు కూడా ఆరోపించారు.

ఆర్థిక మంత్రి శ్రీ చౌధురి రాజీనామా చేయాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేశ్ గుప్త కోరారు. ఆ అధికారిని సమర్థించేవారు ఈ సభలో ఒక్కరుకూడా లేరని ఆయన హర్షధ్వానాలమధ్య ప్రకటించారు.

చర్చను ముగిస్తూ ఇందులో సభాహక్కుల భంగకరమైనదేమీ లేదని పేర్కొన్నారు.

కాల్ అటెన్షన్‌నోటీసుకు సమాధానంగా ఆర్థికమంత్రి ప్రకటన చేశారని, నామినేటెడ్ సభ్యుడు శ్రీ ఎం. ఎస్. కౌల్ సూచనతో ఏకీభవిస్తున్నానని డాక్టర్ జాకీర్ హుసేన్ పేర్కొన్నారు. అందువల్ల ఆర్థికమంత్రి పబ్లిక్ అకౌంట్స్ కమిటీని విమర్శించినట్లు భావించరాదని,ఇందులో సభాహక్కులకు భంగకరమైన దేమీలేదని ఆయన అన్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీపై ప్రభుత్వ అభిప్రాయాలను తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీతోనే ప్రస్తావించాలన్న ఆచారం కొనసాగాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమాధానం కోసం వేచివుండాలి. సమాధానం రాగానే ఇక్కడ ప్రకటన చేయవచ్చు — అని సభాధ్యక్షులు పేర్కొన్నారు.

ఆర్థికమంత్రి ప్రకటనను గురించి ఈ రోజు మనం చర్చించవద్దు. అసలా ప్రకటన లేదనుకుందాం. కాగా, ప్రధాని చెప్పినట్లు ఆ అధికారి విషయం పూర్తిగా తేలేవరకు ఆయనను మరొక పదవిలో నియమించే ప్రశ్న తలెత్తరాదని సభ ఏకగ్రీవ అభిప్రాయం. ఇది నా ఉద్దేశం —అని హర్షధ్వానాలమధ్య డాక్టర్ జాకీర్ హుస్సేన్ రూలింగు ఇచ్చారు. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

లోకసభలో

లోకసభలోకూడా శ్రీ భగవత్ ఝా ఆజాద్ సభ్యులు ఒకకాల్‌అటెన్షన్ తీర్మానంలో ఈ ప్రసక్తి తీసుకురాగా, ప్రభుత్వ అభిప్రాయాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నివేదించామని, ఈలోగా తానేవిషయం చెప్పజాలనని ఆర్థిక మంత్రి అన్నారు.

సభ్యులు మరీ ఒత్తిడిచేయగా అంతకు ముందు రాజ్యసభలో తాత్కాలిక ప్రకటన చేసిందుకు సభ్యులు విమర్శించారని శ్రీ చౌధురి తెలిపారు.

శ్రీ భూపతిలింగంకు గల కాంట్రాక్టులగురించి శ్రీ ఆజాద్ ప్రస్తావింపగా, ఈఆరోపణ కొంతకాలంక్రితం వచ్చిందని, దాన్నిగురించి పరిశీలించగలనని శ్రీ చౌధురి అన్నారు.

'వేతనాలలో స్తంభన వుండదు'

ఆర్థికమంత్రి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 27:— వేతనాలను నిర్దిష్టమైన ఒకే స్థాయిలో వుంచే ప్రశ్న లేదని ఆర్థిక మంత్రి శ్రీ శచీన్ చౌధురి నేడు రాజ్యసభలో స్పష్టంచేశారు.

దేశంలో వేతనాల స్తంభన వుండబోదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని శ్రీ … గోవిందరెడ్డి ప్రభృతులు కోరగా, ఆర్థికమంత్రి ఈ సమాధాన మిచ్చారు.

వేతనాల స్తంభనపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన చేయగానే, ఇక్కడ ఆదే పుకారు లేచింది. అట్టి తీవ్ర చర్య తీసుకోబోయే ముందు దేశం స్థితిగతులను పరిశీలించవలసి వుంటుందని ఆయన వివరించారు.

రాష్ట్రప్రణాళిక పెట్టుబడిలో కోత

ఉండదని ప్రభుత్వ ప్రతినిధి ఆశాభావం

హైదరాబాదు, జూలై 27:— నాలుగవ పంచవర్ష ప్రణాళికలో మొదటి సంవత్సరానికి మన రాష్ట్రానికి కేటాయించబడిన 79 కోట్ల రూపాయల పథకాలలోనూ ఎట్టి కోతా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించుచున్నదని ప్రణాళికాశాఖ ప్రతినిధి ఒకరు పత్రికా విలేఖరులకు తెలియచేశారు. ఆయన యింకా యిలా అన్నారు: "మనమే మన ప్రణాళికలను సాధ్యమైనంత వరకు చిత్రీకరించి పంపించాము. వాటిని యింకా చిత్రీకరించడం సాధ్యం కాదు."

మావో వ్రాసిన ఈత కవిత్వం

పెకింగ్, జూలై 27:— మావో ఇటీవల నదిలో తొమ్మిదిమైళ్ల దూరంఈతకొట్టాడు. పెకింగ్‌లోని పత్రికలన్నీ మొదటి పేజీలన్నీ మావో ఈతమీద వ్రాసిన కవిత్వంతో నిండిపోయాయి.

ఈ డెబ్బయి రెండుఏళ్ళ వీరుడు ఈ కవిత్వం పదిసంవత్సరాల క్రింద వ్రాశాడట. దాన్ని తాటికాయలంత అక్షరాలలో ప్రచురించారు.

'పెనుగాలికీ, కెరటాలకూ ఎదురుగా మావో పయనం' అనే శీర్షికతో సంపాదకీయం వ్రాయబడింది. మావో అంత ఆరోగ్యంగా, సంతోషంగా వున్నాడనేది — చైనా ప్రజలకు ప్రపంచ విప్లవజాతులకు శుభవార్త.

కొట్టాయంకు రాష్ట్రపతి రాక

కొట్టాయం, జూలై 27:—నేటి ఉదయం ఒక ప్రత్యేక రైలులో రాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ త్రివేంద్రం నుంచి ఇక్కడకు వచ్చారు. మార్గమధ్యలో క్విలన్ రైల్వేస్టేషన్ వద్ద ఆయనకు ఘనస్వాగత మివ్వబడింది. స్త్రీలు స్కూలు పిల్లలతోసహా అనేకమంది స్టేషన్ లోను బయట స్వాగతమిచ్చారు. వివిధ సంస్థల ప్రతినిధులచే రాష్ట్రపతికి పూలమాలలు సమర్పింపబడినవి. 15 నిముషాలు ఆగిన అనంతరం రాష్ట్రపతిప్రత్యేకరైలు కొట్టాయంకు బయలుదేరింది.

కేరళ గవర్నర్ శ్రీ భగవాన్‌సహాయ్, ఆయన సలహాదారుడు శ్రీ ఎన్. జీ. ఎస్. రాఘవాచారి సి. పి. బి. విజనన్ (దక్షిణరైల్వే) డివిజనల్ సూపరింటెండెంట్, మధుర) తదితర పోలీసు ఉన్నతాధికారులు, రైల్వే అధికారులు రాష్ట్రపతి వెంట ఉన్నారు.

కాకినాడ, బందరు రేవులకు డ్రెడ్జర్

వెంటనే అవసరమని పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ టి. వి. రాఘవులు వివరణ

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 27:— కాకినాడ, మచిలీపట్నం రేవులలో అన్నికాలాలలో నౌకల రాకపోకలకు వీలుగా సముద్రంలో పూడికతీసివేసే లోతుచేయుడానికి దాదాపు రు. 5.4 లక్షల ఖర్చుతో ఒక డ్రెడ్జర్ పంపడం అవసరం.

ఈడ్రెడ్జర్ల కొనుగోలుకు విదేశద్రవ్యం కొంత అవసరమనీ త్వరలో మూడుడ్రెడ్జర్లు ఇండియాకు లభించనున్నవనీ, మన రాష్ట్రానికి ఒకటి కేటాయించ వలసిందిగా కేంద్రప్రభుత్వానికి నచ్చచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నవనీ పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ టి. వి. రాఘవులు నేడు తెలియజేశారు.

"కాకినాడరేవు ప్రస్తుతంపటడుగులలోతు. డ్రెడ్జర్ సహాయంతో పదునెనిమిది అడుగుల లోతుగా మార్చగలిగితే అన్ని కాలాలలో నౌకల రాకపోకలకు సరుకుల ఎగుమతి దిగుమతులకు వీలుగా ఉంటుంది. ఈసంవత్సరమే డ్రెడ్జర్ చేకూరగలదని ఆశిస్తున్నాను.

చినఎడ్లగాడి వంతెన

"కొల్లేరులో చినఎడ్ల గాడిపైన వంతెన నిర్మాణానికి సాంకేతిక, పరిపాలనా అనుమతి లభించింది. దాదాపు పదిలక్షల రూపాయల వెచ్చంతో ఖర్చుతో పని చకచకా సాగిపోతున్నది. అయితే పెదఎడ్లగాడివద్ద వంతెన నిర్మాణ పథకం మంజూరుకానిచో ఈవంతెన నిర్మాణం నిరుపయోగం కాగలదు. ఈ విషయమై కేంద్రమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి అనుకూలమైన చర్య తీసుకోగలరని ఆశిస్తున్నాను.

"గోదావరిపై రాజమహేంద్రవరంవద్ద రోడ్డు—రైలు వంతెన సందర్శనా 'సెల్లు' కార్యక్రమం పూర్తి అయినది. మిగిలిన పని ఏదైనా ఉంటే వరదలు వచ్చినా … ఎవ్వ" అని మంత్రి వివరించారు

కొత్త రైల్వేమండలం

కొత్త రైల్వేమండలం ఏర్పాటు … స్పెషల్ ఆఫీసరును ప్రభుత్వం నియమిస్తుందని ఈసందర్భంగా … కార్యక్రమం జరుగుతున్నదనీ, కొత్తమండల ప్రారంభోత్సవం రైల్వేమంత్రి శ్రీ పాటిల్ అక్టోబరు 2 వ తేదీన జరుపుతారనీ మంత్రి తెలియజేశారు.

వికలాంగుల, వయోవృద్ధుల సౌకర్యార్థం ప్రభుత్వం నిర్వహిస్తున్న లక్షణ గృహాలను సాంఘిక సంక్షేమశాఖమంత్రి సందర్శించారు.

పాలవాగు ప్రాజెక్టుకు గండి

ఖమ్మం, జూలై 27:— మధిరకు ఆరుమైళ్ళ దూరంలోవున్న వంగవేడు గ్రామం దగ్గరగల పాలవాగు ప్రాజెక్టుకు నిన్న గండి పడింది.1965వ సంవత్సరంలో రు.5 లక్షల వ్యయంతో ఈ పాలవాగు ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టుక్రింద 400 ఎకరాలు సాగు అవుతున్నాయి. పైరా ప్రాజెక్టు పైన 18 అడుగుల నీరు వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మించినతర్వాత నీటిమట్టానికి గత … పూర్తిగా నీరు వచ్చి తాకింది. (వ.వి)

అగస్టు 11,12 తేదీలలో జిల్లాకలెక్టర్ల సమావేశం

చర్చనీయాంశాలపై ప్రభుత్వ ప్రతినిధి వివరణ

హైదరాబాదు,జూలై 27:—ప్రస్తుత నెల రోజులనుంచి అతివృష్టి, అనావృష్టి మున్నగు పెక్కు సమస్యలను పరిశీలించుటకు ఆగస్టు 11, 12 తేదీలలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది.

ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆంధ్రపత్రిక విలేఖరికి యిట్లు తెలియచేశారు: "ఇది కలెక్టర్ల వార్షిక సమావేశం. ఈ సమావేశాన్ని గవర్నరు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. పబ్లిక్ గార్డెన్సులోని జూబిలీహాలులో జరుగనున్న యీ సమావేశానికి రెవిన్యూబోర్డు సభ్యులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు ఆహ్వానించబడతారు.

"ఆహారపరిస్థితి, కిరసనాయిలు పప్పులు, వానలు, వరదలు, జిల్లా పరిపాలనకు సంబంధించిన యితర సమస్యలు యీ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాగలవు. పంచాయతీరాజ్, … కూడా చర్చకురావచ్చు. సేద్యానికి పనికివచ్చే వానలు కురిసినవి. ఈ వానలవల్ల పశుగ్రాస పరిస్థితి మెరుగైనది.

వచ్చేనెలలో కళాశాలల ప్రధానాధ్యాపకుల సమావేశం

విద్యాప్రమాణాల అభివృద్ధి విషయం పరిశీలన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 27:— విద్యాప్రమాణాలను అభివృద్ధిచేయవలసిన అవసరాన్ని గురించి యోచించడానికి, ప్రమాణాలలో ఒకే పద్ధతిని సాధించడానికి వచ్చేనెలలో ఇక్కడ రాష్ట్రంలోని మూడువిశ్వవిద్యాలయాల ప్రాంతంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రధానాధ్యాపకుల సమావేశం జరుగగలదని ఉన్నత విద్యాశాఖ డైరెక్టరు శ్రీ ఎల్. బుల్లయ్య నేడు తెలియజేశారు.విద్యార్థులలో హెచ్చుమంది పరీక్షలలో తప్పిపోవడానికి గల కారణాలను గురించికూడా సమావేశం పరిశీలిస్తుందని చెప్పారు.

విద్యార్థులలో క్రమశిక్షణ, వారి యోగక్షేమాలకు సంబంధించిన విషయాలతోసహా కళాశాల విద్యకు చెందిన అన్ని అంశాలనుగురించి సమావేశం చర్చిస్తుంది. వివిధ తరగతులలో సబ్జెక్టుల గ్రూపింగు విషయాన్ని గురించి కూడా సమావేశం చర్చించి అవసరమైన సలహాలను సమావేశం చేస్తుంది.

స్పెషల్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఒకే కోర్సుమాత్రం తీసుకోవలసి ఉంటుంది. ట్యుటోరియల్ కళాశాలలలో సర్వీసు పరిస్థితిని గురించికూడా సమావేశం చర్చిస్తుందని డైరెక్టరు తెలియజేశారు.

వైస్ చాన్సెలర్లు, తెలంగాణ ప్రతినిధులు, … కళాశాలల ప్రధానాధ్యాపకులు రాష్ట్ర విద్యామంత్రి ఈ సమావేశానికి హాజరవుతారన్నారు.

కొత్తగా త్వరలో ప్రారంభంకానున్న ప్రొద్దుటూరు, మాచెర్ల, తాడేపల్లిగూడెం, కందుకూరు కళాశాలలకు షరతులు, తదితర సామగ్రి కొనుగోలుకుగాను లక్షరూపాయలకు పైగా మొత్తం … మంజూరు అయినదనీ, మచిలీపట్నం, నూజివీడు, రామచంద్రపురం, అనకాపల్లి పట్టణాలలో ఒక్కొక్క పట్టణంలో ఒక ఎయిడెడ్ కళాశాల ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనదనీ, చీరాల మహిళా కళాశాలకు యింకా అనుమతి లభించవలసివున్నదనీ, తెలుగు కళాశాలకు తగు పాఠ్యగ్రంథాల నిర్ణయానికి త్వరలో ఒక కమిటీ నెలకొల్పబడనున్నదనీ, ఈ ప్రయోగం సఫలీకృతమైతే, తెలుగు బోధనాభాషగా మరికొన్నికళాశాలలలో ప్రవేశపెట్టే విషయం పరిశీలించబడుతుందనీ, ఈ కొత్త కళాశాలలతో రాష్ట్రంలోని కళాశాలలు 112 కాగలవనీ డైరెక్టరు వివరించారు.

హైదరాబాదు, జూలై 27:—స్థానిక ఫతేమైదాన్ రైల్వేనగర్ గేటు దగ్గర కెనరా బ్యాంకు వారి 242 వ శాఖా కార్యాలయము నెలకొల్పబడినది. ఈకొత్త బ్రాంచిలో జంటనగరాలలో వీరి బ్రాంచి ఆఫీసులసంఖ్య మొత్తం ఏడింటికి పెరిగింది.

కుటుంబము అంతటికి ఫోస్‌ఫోమిన్® వల్ల ఆరోగ్యము కలుగును

ఫోస్‌ఫోమిన్ పండు రుచిగల ఆకుపచ్చ విటమిన్ టానిక్. దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు అనేక గ్లయిసరో ఫాస్ఫేట్లు గలవు. వాటివలన మీకుటుంబము దారుఢ్యముగా, సరదాగా, ఆరోగ్యముగా నుండును. ఇంట్లో ఫోస్‌ఫోమిన్ ఉంచండి. దానితో అలసట, ఆయాసము ఇక ఎంత మాత్రమూ వుండవు. ఫోస్‌ఫోమిన్ శక్తి నిచ్చును. ఆకలిని అధికము చేయును. సహన శక్తిని పెంపొందించును. మరియు శరీరము యొక్క రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేయును. కుటుంబములో అంతా ఆరోగ్యముగా వుండడానికి రహస్యం ఫోస్‌ఫోమిన్!

SQUIBB® TIT®

(® ఇ. ఆర్. స్క్విబ్ & సన్స్, ఇన్కార్పొరేటెడ్ వారి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు …)

SARABHAI CHEMICALS

చీరాలకు యూనివర్సిటీ కమిషన్ రాక

మహిళాకళాశాల భవనాల స్థలాల పరిశీలన

బాపట్ల, జూలై 27:— చీరాలలో ఈ సంవత్సరం ప్రభుత్వంచే ప్రారంభించబోవు మహిళాకళాశాల భవనాలు, స్థలాలను, ఇతర సౌకర్యాలను పరిశీలించుటకొరకు ప్రొఫెసరు జె. వెంకటేశ్వర్లు నాయకత్వాన ఆంధ్రవిశ్వవిద్యాలయం కమిషన్ ఒకటి ఇటీవల చీరాల వచ్చింది.

మహిళాకళాశాల కమిటీ కన్వీనరు డాక్టర్ వై. ప్రతాప్‌కుమార్ స్టానిలార్స్ కళాశాల కార్యదర్శి — శ్రీ జాగర్లమూడి శివరామప్రసాద్, శ్రీయుతులు రావూరిదేవేంద్రనాథం, పొట్టుకూరు ఉపేంద్రగుప్త, అక్కల కోటయ్య (కౌన్సిలు సభ్యులు) కమిషన్ సభ్యులను పట్టణంలోని పలుప్రాంతాలకు తీసుకుని వెళ్ళి భవనాలను, స్థలాలను చూపించారు. పట్టణంలో ఒకలక్ష రూపాయలవరకు విరాళాలు వసూలుచేసి మహిళా కళాశాలకు ఇవ్వటానికి గూడా వాగ్దానం చేశారు.

శ్రీమతి యార్లగడ్డ అన్నపూర్ణాంబ (కీ. శే. యార్లగడ్డ రామనాథ బాబు సతీ మణి—కారంచేడు) చీరాలలో మహిళా కళాశాల స్థాపనకు రెండు లక్షలు విరాళం ఇచ్చారు.

విశ్వవిద్యాలయ కమిషన్‌లో మిగతాసభ్యులు ప్రొఫెసర్ టి. సర్వేశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రరావు డాక్టర్ కె.విశ్వనాథంవున్నారు.

తదనంతరం కమిషన్ సభ్యులు కళాశాలకు వెళ్ళి దర్శించారు. (ప. వి.)

గంధకంలేకపోయినా తెల్లని చక్కెర ఉత్పత్తి

అఖిలభారత సదస్సు నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 27 :— చక్కెర పరిశ్రమకు గంధకం అందుబాటులో లేకపోయినా ఎగుమతి చేసే చక్కెరను పరిశ్రమ పరచే కొత్త పద్ధతిని అవలంబించవచ్చునని "గంధకం లేకుండా తెల్లచక్కెర ఉత్పత్తి"పై జాటలిపురంలో జరిగిన అఖిలభారత సదస్సు నిర్ణయించింది.

భారత చక్కెర నిపుణుల సంఘం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. శ్రీ ఎస్. కె. సోమయ్య ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.

"స్లేవ్" వాయవం తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా ఈ సదస్సు చర్చించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి శ్రీ డి. కె. బ్రహ్మ అధ్యక్షత వహించారు.

ఆధునిక "బాయిలింగ్" పద్ధతులను అవలంబించడంద్వారా "స్లేవ్" వాడకాన్ని మామూలు 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించవచ్చుననే అభిప్రాయాన్ని సదస్సు వ్యక్తం చేసింది.

రోదసిలోనికి రాకెట్ల ప్రయోగంవల్ల కలిగే నష్టానికి బాధ్యత

—రష్యా, అమెరికాల నిర్ణయం

జెనీవా, జూలై 26:—

రోదసిలోనికి రాకెట్లను, ఉపగ్రహాలను, నౌకలను పంపడం ద్వారా కలిగే నష్టానికి రోదసి రాజ్యాలే అంతర్జాతీయంగా బాధ్యత వహించవలసి వుంటుందని సోవియెట్ యూనియన్, అమెరికాలు యిక్కడి ఇతర రాజ్యాలతోపాటు నిన్న సూత్రప్రాయంగా అంగీకరించాయి.

శాంతియుత ప్రయోజనాలపై ఏర్పాటు చెయ్యబడిన మిత్రరాజ్యసమితి ఉపసంఘానికి న్యాయసమస్యల ఉపసంఘం నిన్న సోవియెట్ యూనియన్ అందజేసిన ఒడంబడిక ముసాయిదాలోని బాధ్యతకు సంబంధించిన సూత్రంలోని పదజాలాన్ని స్వల్పంగా మార్పు చేసిన పిదప అమెరికా ఆమోదించింది.

ఉపసంఘంముందు అమెరికన్ ముసాయిదా కూడా వుంది. అయితే, అందులో ఇటువంటి నిబంధన ఏదీలేదు. 28 రాజ్యాల ఉపసంఘం ఈఒడంబడికలముసాయిదాను సూత్రాలవారీగా పరిశీలించి వచ్చే సెప్టెంబరులో మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఉభయత్రా సమ్మతమైన ఒక ముసాయిదాను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది.

సోవియెట్ యూనియన్ ప్రతిపాదించిన ముసాయిదాలోని సూత్రాన్ని ఆమోదించడం వల్ల అతర్వాత రోదసిలోనికి ప్రయోగించబడే సాధనాలవల్ల కలిగే నష్టాన్ని గురించి ప్రత్యేకమైన ఒడంబడిక చేసుకొనడానికి ఎట్టి ఇబ్బంది వుండబోదని అమెరికన్ ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ ఆర్థర్ గోల్డ్‌బర్గ్ అన్నారు.

ఉపసంఘం ముసాయిదాలోని సూత్రాలపై చర్చను బుధవారంనాటికి పూర్తిచెయ్యగలరనే ఆశిస్తున్నానని అధ్యక్షుడు మాన్‌ఫెడ్‌లాచ్‌స్ (పోలెండ్) అన్నారు.

సోవియెట్, అమెరికా ముసాయిదాలు చంద్రమండలం ఇతర గ్రహమండలాలు శాంతికాలపు ప్రయోజనాల నిమిత్తం స్వేచ్ఛగా ఉపయోగించబడాలనే అన్నవిగాని, మొత్తంమీద ఈ నిబంధనను రోదసికంతటికీ విస్తరించలేదని భారత ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు అన్నారు.

"దీని అర్థం రోదసి శాంతియుతకానికి అన్యాలకు కూడా వినియోగించబడాలనేనా?" అని ఆయన ప్రశ్నించారు.

ఒడంబడికలో పాల్గొనె రాజ్యాలు రోదసిని ఇతర గ్రహమండలాలను కేవలం శాంతియుత ప్రయోజనాలనిమిత్తమే ఉపయోగించడానికి అంగీకరించాలని సూచిస్తూ డాక్టర్ కృష్ణారావు ఒక సవరణ ప్రతిపాదించారు.

మిజోవిద్రోహులకు పాక్ సైనిక శిక్షణ

అర్నపులి నదీతీరంలో కేంద్రాల ఏర్పాటు

అగర్తలా, జూలై 26:—అర్నపులినదీ తీరానగల సుహోలాంగ్, తబల్‌చారాలవద్ద మిజో, నాగవిద్రోహులకు సైనికశిక్షణ ఇవ్వడానికి తూర్పు పాకిస్థాన్ ప్రభుత్వం కేంద్రాలను నెలకొల్పినట్లు ఇక్కడకు చేరిన విశ్వసనీయ వార్తలవలన తెలుస్తున్నది.

ఈ కేంద్రాలు త్రిపురలోనిదోహ్రాచోప్ సబ్‌డివిజన్‌కు ఎదురుగా చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో రాంఘుర్‌కు ఆరు మైళ్ళలో వున్నవి.

త్రిపురలోని అమర్‌పుర సబ్‌డివిజన్‌కు ఎదురుగా వున్న భారత—పాకిస్థాన్‌సరిహద్దులోని పంజాని రిజర్వు అడవులలో మరో కేంద్రం ఏర్పాటుచేసినట్లుకూడా ఈ వార్తలు తెలుపుతున్నవి.

రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి పరుస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. సరిహద్దున గల పట్టణాలైన నూతన్‌నగర్, మియాపీ, మియాలాన్‌గాంగ్, రామ్‌ఘుర్‌లను కలుపుతూ రోడ్లు నిర్మించారు.

చిట్టగాంగ్ కొండలలోని పతంగా విమానస్థావరాన్ని మిక్కిలి ఉపయోగకరంగా చేయడానికి వీలుగా అభివృద్ధిపరచారు. ఈ విమానస్థావరంలో ఇప్పుడు చైనా, పాకిస్థాన్‌ సరఫరాచేసిన అసంఖ్యాకమైన టాంకులు, మిగ్ విమానాలు వున్నవనికూడా ఈ వార్తలుతెలుపుతున్నవి.

ప్రధాని కొసిగిన్‌తో ఉథాంట్ చర్చలు

సమితిభవిష్యత్తు, వియత్నాంలపై జరిగినట్లు వార్త

మాస్కో, జూలై 26:— మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఉథాంట్, సోవియెట్ ప్రధాన మంత్రి శ్రీ అలెక్సీ కొసిగిన్‌తో సంభాషణలు ప్రారంభించారు. మిత్రరాజ్యసమితి భవిష్యత్తుపైన, వియత్నాం సమస్యపైన వారు చర్చించినట్లు విశ్వసించబడుతున్నది.

సోవియెట్ ప్రభుత్వ ఆహ్వానంపై ఐదు రోజులపాటు రష్యా సందర్శనకు ఉథాంట్ గత రాత్రి ఇక్కడకు వచ్చారు.

సమితి సెక్రటరీజనరల్ పదవికి ఐదుసంవత్సరాలపాటు మరొక పర్యాయం అభ్యర్థిగా వుండడానికి ఆమోదించడానికి ముందు ఉథాంట్ తన శాంతి ప్రతిపాదనలపై అగ్రరాజ్యాల హామీలను కోరుతున్నట్లు విశ్వసించబడుతున్నది.

ఉథాంట్ పదవీకాలపరిమితి వచ్చే నవంబరుతో ముగియనున్నది. సోవియెట్ యూనియన్ ఆయన ఆ పదవిలో కొనసాగాలని వాంఛిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

నేటి ఉదయం సమావేశానంతరం పలు పడిన అధికార ప్రకటనలో వారి సంభాషణలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు తెలియజేయబడింది.

సమితి కార్యక్రమాలు, మరికొన్ని అంతర్జాతీయ సమస్యలు నేడు పరిశీలించినట్లు ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

జోమో కెన్యాటా అస్వస్థత

విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ మూంగాయ్ ప్రకటన

నైరోబి, జూలై 26 :— కెన్యా ప్రెసిడెంట్ కెన్యాటా అస్వస్థంగా వున్నందున విశ్రాంతి తీసుకోవలసినదిగా సలహా యివ్వబడినట్లు, ఆయనకు చికిత్సచేసే వైద్యుడు నిన్న ప్రకటించారు.

రక్షణ మంత్రి, కెన్యాటా వైద్యుడు అయిన డాక్టర్ మూంగాయ్ ఒక ప్రకటన చేస్తూ ప్రెసిడెంట్ కెన్యాటా అస్వస్థతగా వున్నందున ఆయనకు విశ్రాంతి అవసరమనీ, కాగా, తూర్పు ఆఫ్రికన్ రాజ్యాల వార్షిక సమావేశంలో పాల్గొనడానికి దార్—ఎస్ సలాం ఆయన వెళ్లరని, వైస్ ప్రెసిడెంట్ జె. మురోంబీ వెడతారని అన్నారు.

మన విధానాలలో రష్యా జోక్యం లేదు

ఇండో—పాక్ వివాదంపై శ్రీ స్వరణ్‌సింగ్ వివరణ

న్యూఢిల్లీ, జూలై 26 :— కాశ్మీర్ సమస్యతో సహా ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య వివాదాలన్నిటిని గురించి ఉభయ దేశాల మధ్య మంత్రుల స్థాయి సమావేశంలో చర్చించాలని సోవియెట్ ప్రభుత్వం సూచించలేదని విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ స్వరణ్ సింగ్ నేడు రాజ్యసభలో శ్రీ నిరేన్‌ఘోష్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ స్పష్టం చేశారు.

ఇండియా—సోవియెట్ యూనియన్ ప్రధానులు చేసిన సంయుక్త ప్రకటనలో 'తాజా పరిస్థితిని' గురించి మాత్రమే పేర్కొనడం జరిగిందని శ్రీ స్వరణ్‌సింగ్ వివరించారు.

"క్రమక్రమేణా ఉభయదేశాల మధ్య వివాదాలు పరిష్కారం కావాలని వారు అభిలాష వ్యక్తంచేశారు" అని అన్నారు శ్రీ స్వరణ్ సింగ్.

దీనికిముందు, శ్రీ అర్జున ఆరోరా, మరి ఎనిమిదిమంది సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ తాష్కెంట్ ఒప్పందాను సారం ఉభయ దేశాలమధ్య సమావేశం జరగాలని భారతదేశం ప్రతిపాదించిందని, ఈ సమావేశం ఫలప్రదంకావడానికి వీలుగా, ముందు అధికారుల స్థాయిలోను, ఆతర్వాత దాన్ని ప్రాతిపదికగా చేసుకొని మంత్రుల స్థాయిలోను చర్చలు జరగాలని భారతదేశం సూచించిందని శ్రీ స్వరణ్‌సింగ్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్‌నుంచి ఇప్పుడే సమాధానం అందినదని, దాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

పార్లమెంట్ భవనంలో మిల్క్‌బార్‌కు ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, జూలై 26 :— ఆస్ట్రేలియన్ పార్లమెంట్ బహూకరించిన ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ మిల్క్‌బార్‌కు నిన్న ఇక్కడ పార్లమెంట్ భవనంలో స్పీకర్ శ్రీ హుకుంసింగ్ ప్రారంభోత్సవం జరిపారు.

ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ప్రతినిధివర్గం ఇప్పుడు ఇండియాను సందర్శిస్తున్నది. ఈ ప్రారంభోత్సవానికి వారుకూడా హాజరైనారు. అనేక వస్తువులు ఉండగా ఈ 'మిల్క్‌బార్'నే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యులు ఎందుకు బహూకరించ దలచుకొన్నారో స్పీకర్ శ్రీ హుకుంసింగ్ వివరించారు.

డాక్టర్ జి. ఎస్. థిల్లాన్ నాయకత్వాన భారత పార్లమెంట్ ప్రతినిధివర్గం ఒకటి, కొన్ని సంవత్సరాలక్రితం ఆస్ట్రేలియాను సందర్శించింది. అప్పుడు ప్రతినిధి వర్గ సభ్యులలో చాలమంది మద్యపానం, ధూమపానం చేయలేదు. ఆఖరుకు వారు సిగరెట్లు కూడా కాల్చలేదు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యులు ఇది గమనించి, మన పార్లమెంట్ సభ్యులు క్షీరం సేవించడానికి వీలుగా ఈ 'మిల్క్‌బార్'ను బహూకరించారు.

ఈ ఉత్సవానికి ఆహార మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం, ఇతర మంత్రులు, ఎం. పి.లు హాజరయ్యారు.

ఢిల్లీ, జూలై 26:— శ్రీ కె. టి. లాల్ నాటెన్యశాఖ కార్యదర్శి పదవిని నేడు స్వీకరించారు.

ఇండియా, పాకిస్తాన్‌లకు సైనిక సహాయం

తగిన సమయంరాగానే అమెరికా ప్రారంభించే సూచన

వాషింగ్టన్, జూలై 26:— ఇండియా, పాకిస్థాన్‌లకు తగిన సమయం ఆసన్నం కాగానే అమెరికానుండి సైనిక సహాయం లభించగలదని, ఇప్పటికే కొంత మొత్తాన్ని దీనికి కేటాయించడం జరిగిందని తెలియవచ్చింది. విదేశ వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ప్రభుత్వప్రతినిధి సాక్ష్యం వివరాలను పరిశీలించగా అసలుసంగతి బయటపడింది.

రక్షణ మంత్రి శ్రీ మెక్‌నమరా, ఇతర ఉన్నతాధికారులు ఇచ్చిన సాక్ష్యాన్ని బయట పెట్టలేదు. కాని కొందరు కాంగ్రెస్ ప్రతినిధుల సభ సభ్యుల సంభాషణలబట్టి కొన్ని వివరాలు బయటపడ్డాయి.

సైనిక సహాయాన్ని తిరిగి ప్రారంభించాలన్న వాదనకు బలంగా రెండు కారణాలు చూపుతున్నారు. ఒకటి, అమెరికా సహాయం నిలిపివేసే పక్షంలో ఇతరదేశాలు ముందుకు వచ్చి లోటును భర్తీచేసే ప్రమాదం వుంది. కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా విదేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకొనడానికి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చేసే ప్రయత్నాలకు విఘాతం కలిగే ప్రమాదం వుంది. అమెరికా సహాయం లేకున్నా ఇండియా పాకిస్థాన్‌ల మధ్య పోరాటం జరిగివుండేదని మెక్‌నమరా ఉపసంఘంలో స్పష్టం చేశారు. మెక్‌నమరా ప్రకటనను బాగా సెన్సార్‌చేయడం వల్ల వివరాలు తెలియడం లేదు.

'పారిపోవడానికి యత్నించాను'

కోర్టులో వాల్కాట్‌అంగీకారం

మద్రాసు, జూలై 26:— సెంట్రల్ జెయిలునుంచి 1966 జూన్ 24 వ తేదీన పారిపోవడానికి ప్రయత్నించిన మాటవాస్తవమేననీ, దానిని గురించి తగాదాపడడంలేదనీ అయిదవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు సమక్షంలో వాల్కాట్ నేడు అంగీకరించాడు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపుసాక్షుల విచారణ ముగిసినపిమ్మట మేజిస్ట్రేటు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తనతరపున తానేవాదించుకుంటాననీ,హిరిపోయేప్రయత్నాన్ని తనంతటతానే విరమించుకున్నాననీ, ఆ రోజున జెయిలు అధికారులకు పట్టుపడడానికి తాను ఎంతమాత్రం ఎదురు తిరగలేదనీ చెప్పాడు.

ముద్దాయితరపు మొదటిసాక్షి సెంట్రల్ జెయిలు అసిస్టెంటు సర్జన్‌ను వాల్కాట్ ఆ తరువాత తనంతటతానే ప్రశ్నించి విచారణ జరిపాడు. వాల్కాట్ పట్టుపడినపిమ్మట ఈ సర్జన్ అతనిని పరీక్షించాడు.

వాల్కాట్ వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అతని శరీరంపై నాలుగుచోట్ల తెచ్చిపోటి గాయాలు కనుపించినవనీ, ఈ సంఘటన పిమ్మట దృష్టిమాంద్యం ఏర్పడినదనిచెప్పగా కన్నులు పరీక్షించాననీ, ఎడమ కంటిపాప విస్తరించివున్నదనీ, సాక్షి తెలియజేశారు. కంటి వైద్యుడుకూడా ఈ కన్నును తర్వాత పరీక్షించాడని చెప్పారు. లాఠీ ప్రయోగించటవలన ఈ గాయాలు తగిలివుండవచ్చునని అన్నారు. అవి స్వల్పమైనగాయాలేనన్నారు.

పట్టుపడడానికి ఎదురు తిరిగితే కూడా ఈ గాయాలు తగలవచ్చునని క్రాసుపరీక్షలో సాక్షి తెలియజేశారు. ముద్దాయిపై లాఠీ ప్రయోగించడంవలన తగిలినగాయాలు మాత్రంకావని చెప్పారు.

తనకు తగిలిన గాయాలన్నీమానిపోయినవనీ, దృష్టిమాంద్యంకూడా తగ్గినదనీ కోర్టులో వాల్కాట్ తెలియజేశాడు.

ఈ కేసు దర్యాప్తు జరిపిన ఇరువురు పోలీసు ఆఫీసర్లు అంతకుముందు ప్రాసిక్యూషన్ తరపున సాక్ష్యమిచ్చారు.

వార్తాపత్రికలకు సబ్సిడీలు వుండవు

పత్రికలకు తోడ్పడేందుకు చర్యలు గైకొంటున్నామని మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— రూపాయి విలువ తగ్గింపుమూలంగా న్యూస్ ప్రింటు దిగుమతుల ధరలు పెరిగిపోయినందున దాని సర్వనాశనంగాఉన్నవమైన పరిస్థితిఏమిటో పేందుకు పెరిగిన ధరం మేరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీకోరుతూ భారతీయ భాషా వార్తాపత్రికల సంఘం నుంచి, భారత ప్రాంతీయ వార్తాపత్రికల సంఘం, తదితరులనుంచి విజ్ఞప్తులు అందినవని సమాచార శాఖామంత్రి శ్రీ రాజబహదూర్ నేడు రాజ్య సభలోతెలియజేశారు.

వార్తా పత్రికలకు సెంగా ఏలాంటి సబ్సిడీని ఇవ్వడానికిప్రభుత్వంముఖ్యంగా వహించదని శ్రీమతి యం.తల్యార్‌ఖాన్ సమాధానంగా మంత్రి అన్నారు. వార్తాపత్రికల పరిశ్రమకు తోడ్పడేందుకు కొన్ని చర్యలు ఇప్పటికేవ్వడే గైకొనబడినవనీ, ఇంకా మరికొన్ని చర్యలను గూర్చి ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలిస్తున్నదనీ కూడా ఆయన అన్నారు.

అమెరికా గోధుమ సహాయం తగ్గే సూచన

శ్రీ ఫ్రీమన్ ప్రకటన

వాషింగ్టన్, జూలై 26:— వచ్చే 12 నెలలోను అవసరమైన దేశాలకు అమెరికా గోధుమ సహాయం గణనీయంగా తగ్గ బడవచ్చునని వ్యవసాయమంత్రి శ్రీ ఆర్విల్ ఫ్రీమన్ నేడు తెలియజేశారు.

గతసంవత్సరం మిగులు నిల్వలువాలా ఎక్కువగా ఉన్నందువలన, జూలై 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుతమార్కెటింగ్ సంవత్సరంలో అభివృద్ధి చెందు తున్న దేశాలకు ఆమెరికా విదేశీమార్కెట్లకుపంపిణీచేయగలిగినగోధుమ ఈ ఏడాది ప్రాంతంలో పరిమితమయ్యే అవకాశం వుందని అన్నారు.

జాన్సన్ విదేశ సహాయంపై కొత్త నిర్బంధం

వడ్డీ మూడు శాతానికి పెంచాలని సెనేట్ సిఫారసు

వాషింగ్టన్, జూలై 26:— అభివృద్ధి ఋణాలపై రెండున్నర శాతం వడ్డీకి బదులు మూడుశాతం వడ్డీని విధించడంద్వారా అమెరికన్ సెనేట్ ప్రెసిడెంట్ జాన్సన్ విదేశ సహాయ కార్యక్రమంపై నేడుకొత్త నిర్బంధం విధించింది.

వియత్నాం విధానంపట్ల తన అసమ్మతి సూచకంగా పెక్కు ఇతర నిర్బంధాలను సమర్పించిన సెనెటర్ విలియం ఫుల్‌బ్రైట్ అభ్యంతరాలను లక్ష్యపెట్టక సెనేట్ విదేశ సంబంధాలసంఘం ఈవడ్డీరేటు హెచ్చింపును సిఫారసు చేసింది.

అభివృద్ధి ఋణాలపై అమెరికా మామూలుగా వదిలే పదేళ్ళ గడువుకు పిదపనే ఈ హెచ్చింపు వర్తిస్తుంది.

క్రిందటివారంలో సెనేట్ ఈపదేళ్ళ కాలంలోను కూడా వడ్డీని ఒకశాతంనుంచి రెండు శాతానికి హెచ్చించడానికి నిర్ణయించింది.

పాక్ - చైనా సైనిక ఒప్పందం

సమాచారమేమీ తెలియదని శ్రీస్వరణ్‌సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ,జూలై 26:—తూర్పుపాకిస్థాన్ తోసహా పాకిస్థాన్ చైనాలమధ్య సైనిక ఒప్పందం కుదిరిన సమాచారమేదీ ప్రభుత్వానికి తెలియదనీ, తూర్పు పాకిస్థాన్‌కు దండయాత్ర ప్రమాదమున్న సంగతికూడా తనకు తెలియదనీ విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు రాజ్యసభలో శ్రీమతి సరళాభదూరియాకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

పాకిస్థాన్‌కు చైనా సైనికంగా, ఆర్థికంగా సహాయపడుతున్నదనివివరాన్నిస్తున్న వార్తలు నిజమనీ, దేశ శ్రేయస్సుదృష్ట్యా వివరాలను వెల్లడించడం వాంఛనీయంకాదని రక్షణమంత్రి శ్రీ వై. బి. చవాన్ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా తెలియజేశారు.

తూర్పు పాకిస్తాన్ శరణార్థులు

లోక్‌సభలో ప్రస్తావన

న్యూఢిల్లీ, జూలై 26 :— తూర్పు పాకిస్థాన్ నుంచి ఇటీవల శరణార్థుల రాక అంతగా లేదనీ, ప్రభుత్వం పరిస్థితిని బాగ రూకతతో గమనిస్తూనే ఉన్నదనీ ప్రశ్నోత్తరా ల సమయంలో నిన్న లోకసభలో ప్రకటించబడినది.

అవసరమైతే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందని విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ స్వరణ్ సింగ్ తెలియజేశారు.

రక్షణ వ్యయం తగ్గింపుకు అమెరికా ఒత్తిడిలేదు

లోకసభలో సర్దార్ స్వరణ్‌సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— రక్షణవ్యయాన్ని పరిమితంచెయ్యవలసినదిగా ఇండియాకు విదేశాలనుంచి ఎట్టి ఒత్తిడి కలగలేదని భారత విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నిన్న లోకసభలో ప్రశ్నోత్తరాలకాలంలో పేర్కొన్నారు.

తన రక్షణవ్యయాన్ని పరిమితంచేసుకొంటూ పాకిస్థాన్‌తో సంబంధాలను చక్కబరచుకోవడానికి తగినచర్యలను తీసుకోవలసినదిగా అమెరికా ఇండియాను ఒత్తిడిచేస్తున్నట్లు 1966 జూన్ 3 వ తేదీ న్యూయార్క్ టైమ్స్‌పత్రిక ప్రచురించిన వార్తను గురించి ప్రశ్నించగా శ్రీ స్వరణ్‌సింగ్ ఇలా అన్నారు:

"మనసాధనసంపదలను ఆర్థికాభివృద్ధికి వీలుగా సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవలసిన అవసరాన్ని మేము గుర్తించాము. దురాక్రమణతత్పరులైన రెండు శత్రురాజ్యాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి దృష్ట్యా ఎంతవరకు అవసరమో అంతవరకే సైనిక వ్యయంచేస్తున్నాము."

ఆహార పరిస్థితి గడ్డుగావున్నా అదుపు తప్పలేదు

కేంద్ర ఆహారశాఖ సహాయమంత్రి శ్రీ గోవిందమీనన్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26:— దేశంలోని ప్రస్తుత ఆహారపరిస్థితి క్లిష్టంగా వున్నప్పటికీ అదుపుతప్పిపోలేదని కేంద్ర ఆహారశాఖ సహాయమంత్రి శ్రీ పి. గోవిందమీనన్ లోకసభలో ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

అనావృష్టి పీడిత ప్రాంతాలలో పరిస్థితులు చక్కబడినవనీ సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నవారు తమ మామూలు వృత్తులకుతిరిగివస్తున్నారనీ శ్రీమీనన్ అన్నారు.

1965—66 లో కేంద్రప్రభుత్వం ఈ సహాయ కార్యక్రమాలకు 5.45 కోట్ల రూపాయలు, 1966—67 లో 18.50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందన్నారు.

ఎన్నాలు తిరిగి కురుస్తున్నందున చక్కబడిన పరిస్థితి కొనసాగగలదని సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నవారి సంఖ్య జూన్ మొదటివారంలో 30.23 లక్షలు కాగా జూలై మొదటివారంలో 23.08 లక్షలకు తగ్గిపోయిందని ఆయన అన్నారు.

ప్రకటన

మేము ఇందుమూలముగ తెలియబరచునదేమన, మా రిప్రజెంటేటివ్‌గ పనిచేయుచుండిన కె. జి. కృష్ణమూర్తి, సత్యనారాయణపురం, విజయవాడ, 1—8—66 తేదీ నుండి మా సర్వీసులో లేరు. మా తరఫున ఆయనతో ఎట్టిరకమైన లావాదేవీలను పెట్టుకొనవద్దని మా ఖాతాదార్లను కోరుచు, ఆయనతో జరుపు ఎట్టి లావాదేవీలకుగాని మేము బాధ్యులముకామని తెల్పుచున్నాము.

రూబీ నిట్టింగ్ కంపెనీ,
తిరుపూర్-1.

జోనోడైన్

(క్లోరోడైన్ లాంటిది)
విరేచనములు, వాంతులు, జిగట విరేచనములు, కడుపు నొప్పి, అజీర్తి మరియు వాయువులకు పెట్టినపేరు ఔషధము.

జోన్ కెమికల్ కం., బొంబాయి-18.

CIMMCO

మరమగ్గం, మరియు మిల్లుల రంగంలో
55,000 సింకో మరమగ్గాలు పనిచేస్తున్నాయి



స్వల్పకాలంలో బట్వాడా, ఖర్చు తక్కువ, పోషణ సులభం. పనిచేయ్యటం, నిర్వహణ తేలికైనవి. అత్యధికమైన ఉత్పత్తినిస్తాయి.

* ప్రత్తి * స్టేపిల్ * సిల్కు * ఆర్టు సిల్కు * ఉన్ని * ఇంకా ఇతరమైన కృత్రిమపు నూళ్లతో వివిధ రకాల నేతకు ఉపయోగపడగలవి.

డాబీ బాక్సులతోగాని, లేకుండగాని, ఓవర్‌పిక్ మరియు అండర్ పిక్ మోడళ్లలో లభిస్తున్నాయి.

సెంట్రల్ ఇండియా మెషినరీ మాన్యుఫాక్చరింగ్ కం.,
బిర్లానగర్, గ్వాలియర్.

మీ సమీప ప్రాంతపు ఆఫీసును చూడండి.

ఆఫీసులు :
బొంబాయి: 254-ఏ, ఆనీ బిసెంట్‌రోడ్డు, వర్లీ.
కోయంబత్తూరు: యునైటెడ్ బిల్డింగ్, పటేల్‌రోడ్డు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

పరాభవ దీపావళి కథల పోటీ

2,500 రూపాయల బహుమతులు

ప్రతి ఏడాదివలెనే పరాభవ దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తున్నది.

విశ్వావసు దీపావళికి నిర్వహించిన కథల పోటీలో 2,000రూపాయల బహుమతులు ఇచ్చాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం ఈ ఏడాది దీపావళి పోటీకి 2,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకొంటారని, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా పూనిక విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలని కోరుతున్నాము.

మొదటి	బహుమతి :	1,000
రెండవ	బహుమతి :	700
మూడవ	బహుమతి :	500

రెండు కన్సొలేషన్ బహుమతులు: చెరొక 150

దీపావళి కథల పోటీ నిబంధనలు :

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయరచనలే కాని అనువాదాలు పంపరాదు.
3. రచన పావు వు సైజులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక పక్కనే వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవి ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలు ఏ సందర్భంలోనూ తిప్పి పంప బడవు.
8. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము.

పరాభవ దీపావళికథల పోటీకి రచనలు మాకు చేర వలసిన ఆఖరి తేదీ — 1966 ఆగస్టు 31

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గైడ్ భా 6 — రైల్వేసర్వీస్ కమీషన్ గైడ్ భా 4 — 1966 ముద్రణలు. స్వస్తిక్ ఇంగ్లీషు—తెలుగు—హిందీ డిక్షనరీ 800 పేజీలు రూ 5—50.

స్వస్తిక్ బుక్ డిపో, రాజమండ్రి-2.

కావలెను

అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్, కృష్ణా సిమెంట్‌వర్క్స్ (పి. ఒ.) కృష్ణా సిమెంట్ వర్క్స్, గుంటూరు జిల్లా. నెలకు రు. 80 లు బేసిక్‌జీతముతో రు. 80—6—140 ఇబి 7—196 స్కేలులో 'బి' గ్రేడ్ క్లర్క్‌గా పనిచేయుటకు ఒక గ్రాడ్యుయేట్,(బి.కాం. డిగ్రీ ప్రాధాన్యము) కావలెను. ఉద్యోగము కేవలము తాత్కాలికము—6 నెలల కాలపరిమితి. ఆసీసులో ఆనుభవము కలిగియుండవలెను. కరువు భత్యం, ఇంటిఅద్దె అలవెన్సు మరి ఇతరసౌకర్యములు అదనము. వయస్సు, అర్హతలు, అనుభవము మొదలగునవి పేర్కొనుచూ, సర్టిఫికెట్ కాపీలు జతపర్చి స్వంతదస్తూరితో అభ్యర్థనలు తే. 3—8—66 కుగాని అంతకు మునుపుగాని చేరునట్లుగా మేనేజరుకు దరఖాస్తు చేయండి.

WANTED

సి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు,పంచాయతీ,హైవేస్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 నుండి రు.230వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము(ఆంధ్ర గవర్నమెంటు ఐరవు పరీక్షలకు) పి.యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 వ తరం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు. ఇంతవరకు అప్లికేషన్ తెప్పించుకొన్న వారు, యుకమీదట తెప్పించుకోబోవువారు అప్లికేషన్ నంపి రిజర్వు చేయునివారు 4—8—66 తేదీ లోగా చేరుగావచ్చి చేరవచ్చును. క్లాసులు 4—8—66 తేదీ నుండి ప్రారంభమగును.

K. NAGABHUSHANAM (B.E.)
Principal S.C. Engineering College.
BELLARY.
Registered by the Government.

EDUCATIONAL

శ్రీశ్రీశ్రీ రాజా వాత్సవాయి వరహాలక్ష్మీనరసింహరాజ బహద్దర్ మెమోరియల్ కాలేజి ఇండస్ట్రియల్

(ట్యూటరింగ్ స్కూలు తుని తూ. గో. జిల్లా ఆంధ్రప్రదేశ్.

వృత్తిశిక్షణా కేంద్రములో 1. డ్రైవింగ్, రేడియో అండ్ ఎలక్ట్రీషియన్ 2సం. 2. ప్రింటింగ్ అండ్ అగ్రికల్చరు 2సం. 3. కార్పెంటరీ అండ్ కేబినెట్ మేకింగ్ 3 సం. శిక్షణ యివ్వబడును. పైవృత్తి విద్యందు చేరుటకు జాతి,మత,కుల భేదములు లేక అందరు బాల బాలికలచేత దరఖాస్తులు కోర బడుచున్నవి. శిక్షణా కాలములో ఉచిత భోజన, వసతి సౌకర్యములు గలవు.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ గరుపబడును. స్కూలునందు చేరుటకు కనీస విద్యార్హత 5వ. తరగతి ప్యాసు కావలెను. అధిక చదువుకొన్న వారికి ప్రాధాన్యత యివ్వబడును.

వివరములకు,ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారము లకు 0—50 పై. పోస్టు బిళ్లలు ఈ క్రింది విలాసానికి పంపవలెను. దరఖాస్తులు ఆగష్టు 5 లోపున చేరవలెను. కొద్ది ఖాళీలు మాత్రమేగలవు. త్వరపడుడు.

తుని. ఇట్లు,
మేనేజర్ అండ్ కరస్పాండెంటు.

ప్రకటన

తూ. గో. జిల్లా కాకినాడ వాస్తవ్యులు వెలిగల వెంకటరెడ్డిగారి కుమార్తె నెలగల కామిరెడ్డి అనువారు, మావద్దను సేల్స్‌మన్‌గా వుండియూ మాకు రావలసిన బాకీలు కొన్ని వసూలు చేసుకొని లెక్కలు అప్పచెప్పకుండా సుమారు 6 మాసములనుండి పరారీలోవున్నారు నారివద్దను మాతాలాకు ముఖ్య కాగితములు గూడా కలవు. వారు మా పార్టనర్‌ను అని చెప్పుకొంటూ సదరువాగితములుఅన్యాక్రాంతము చేయుచున్నటుల తెలియవచ్చుచున్నది. వారికి మాకు ఎట్టిసంబంధముగా లేదని సదరు కామిరెడ్డితో జరుపు లావాదేవీలకు మేముబాధ్యులము కామనీ, పబ్లిక్ వైండ్ చేయజాలనని తెలియపరుచున్నాము.

ఇట్లు,
వై. వి రామారావు,
ఆశ ఎలైడ్ ఇండస్ట్రీస్,
5 వ క్రాస్‌రోడ్ దుర్గాపురం, విజయవాడ—3.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D., HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE. APPLY TO: ACCOUNT TEST INSTITUTE, EGMORE, MADRAS-8.

మెట్రిక్. ఎస్. ఎస్ ఎల్. సి., పి.యు.సి (గ్రాడ్యుయేట్సు), తప్పినవార కూడా డి కాం. బి.కాం.,యం.కాం., కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును. పోస్టల్‌ట్యూషన్ కలదు. వివరాలకు రూ. 1 ఎం. ఓ. పంపిలి.

కాస్మోపాలిటన్ కాలేజి, హైదరాబాద్-27

కె. ఎస్. హెచ్. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్

బరారీ రోడ్, పో. బా. నం. 28 భగల్పూర్.

టెలిఫోన్: 712 [హాస్పిటల్ నం. 1] 312 (ఆఫీసు) 512 (హాస్పిటల్ నం. 2) 212 (ప్రిన్సిపాల్ నివాసం.)

మెడిసిన్, సర్జరీకోర్సులో గవర్నమెంటుచే పరిగణించబడిన 3. సం. ల డిప్లమోకు స్త్రీ పురుషులకు అడ్మిషనులు లభించును. కనీస అర్హత: సైన్సు, ఆర్ట్సు, లేదా కామర్సు కాంబినేషనుతో మెట్రిక్యులేషనుగాని దానికి సమానమైన పరీక్షగాని ప్యాసు. సర్జరీ వర్క్‌షాప్ లతో అనాటమికల్ డిసెక్షనుకు, ప్రాక్టికల్ ట్రెయినింగుకు మంచి ఏర్పాట్లు కలవు. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, ఇతర వెనుకబడినతరగతులకు చెందిన విద్యార్థులకు ఇండియా గవర్నమెంటు స్కాలర్‌షిప్పులు లభించును. బాలికలకు, బీద విద్యార్థులకు ఫ్రీ స్టూడెంట్‌షిప్ లభించును. బాల బాలికలకు హాస్టల్ వసతి కలదు. మెడికల్ ఆఫీసర్లుగా గవర్నమెంటు సర్వీసుకు ఎలిజిబిలిటీ పొందవచ్చును. మనియార్డరుద్వారా రు. 1—50 పంపి దరఖాస్తు ఫారము, ప్రాస్పెక్టస్ పొందవచ్చును.

Dr. S. N. S. CAPORE,
Principal.

ది సర్కార్సు పాలిటెక్నిక్,
మచిలీపట్నం-2.
స్థాపితం: 1956

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారి సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లోయర్,హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు శ్రేష్ఠమైన శిక్షణ ఇవ్వబడును. ప్రవేశ్య సాంకేతికసంస్థ. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి. లేక VIIIth Form. సెంటర్ అయినా చాలును. కోర్సు 2 సం:లు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి పి.డబ్ల్యు.డి., హైవేస్, జిల్లాపరిషత్తు, పంచాయతీ, మ్యునిసిపల్ పబ్లిక్‌హెల్తు, ఇంజనీరింగు డిపార్టుమెంటులలో 125 రూ. స్కేలు ఉద్యోగములు దొరకగలవు. 5 సం: లు, ఆర్హతగల గవర్నమెంటు ఎల్. సి. ఇ., ఎల్.ఎం.ఇ. ఎల్.ఇ.ఇ.ఇ., పరీక్షలకు ప్రైవేటుగా హాజరగుటకు గవర్నమెంటువారు అనుమతి ఇచ్చియున్నారు. గొప్ప విద్యార్హతలుగల అనుభవశాలులైన ఇంజనీర్లచే నడిపించబడుచూ రాష్ట్రమంతటిలో హెచ్చు ఫలితములు, మప్పు క్లాసులు పొందుటకుప్రఖ్యాతిగాంచిన సంస్థ. ప్రాస్పెక్టసు అప్లికేషను ఫారం ఒకరూపాయి.

ఎస్ టి.జానప్రకాశం, M.E., A.M.I.E.
ప్రిన్సిపాల్.

రేడియో

శుక్రవారం, జూలై 29
శ 1888—శ్రావణ 7

హైదరాబాద్—ఏ 405.4మీ.
ఉదయం:6—00 వందేమాతరం, కార్యక్రమవివరణ, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 వాద్య - గోష్ఠి, 7—00తె. వా., 7—15నాంగినుహ్నమి, 7—45సంగీత శిక్షణ, 11—45మాధ్యమిక పాఠశాలలకు. మధ్యాహ్నం: 12—30కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—50తె. వా., 2—00లలితసంగీతం. సాయంత్రం:5—30 స్థానిక ప్రకటనలు, 5—35లలితసంగీతం, 5—50పద్యపఠనం, 6—15ప్రాం. వా., 6—25ప్రస్తుతాంశం, 6—30గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె. వా., 7—15దీక్ష, 7—25ముఖ్యప్రకటనలు, 7—30రూపకం, 7—45 ఏ. అంకయ్య 9—30 సాహిత్యలహరి. 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ
ఉదయం:6—00హైదరాబాద్ ఏ వలె, 8—30వి. సరస్వతి:వీణ, 11—45హైదరాబాద్ ఏ వలె. మధ్యాహ్నం: 12—30హైదరాబాద్ ఏ వలె, 2—10గానసుధ. సాయంత్రం: 5—30 హైదరాబాద్ ఏ వలె, 7—00తె. వా., 7—15హైదరాబాద్ ఏ వలె, 9—30హైదరాబాద్ఏ వలె,10—00 వి. సరస్వతి:వీణ, 10—35ప్రసారసమాప్తి.

విజయవాడ— 357.1 మీ.
ఉదయం:6—00 వందేమాతరం,శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50వాద్య గోష్ఠి, 7—00తె. వా., 7—15గాంధి మార్గము, 7—40 వెలిదె సుబ్బారావు: వేణువు, 8—30హైదరాబాద్ వలె. మధ్యాహ్నం: 11—45మాధ్యమిక పాఠశాలలకు, 12—05రాష్ట్రగానం, 12—15వార్తలు—వ్యాఖ్యలు, 12—30కార్మికుల కార్యక్రమము, 1—00వనితావాణి, 1—50 తె.వా., సాయంత్రం:5—30 స్థానిక ప్రకటనలు, 5—35లలితసంగీతం, పద్యపఠనం, 6—05 వాద్యబృందం, 6—15ప్రాం. వా., 6—25 ప్రస్తుతాంశం,6—30పంటసీమలు,7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30రూపకం, 7—45హైదరాబాద్ వలె, 9—30 సాహిత్యసంచిక, 10—00వెలిదెసుబ్బారావు:వేణువు,10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్—ఏ 416.7మీ.
ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం,6—05జానకీసుందరరాజన్, 8—15 మధురమణి అయ్యర్, 9—45ఆర్. కె. వెంకటరామశాస్త్రి: వయొలిన్, మధ్యాహ్నం: 1—40వాద్య గోష్ఠి, సాయంత్రం: 5—30 జానకి సుందరరాజన్, 6—45ఆర్. సుందరం పిళ్లై:నాదస్వరం, 9—15మన్నార్‌గుడిసావిత్రి అమ్మాళ్:గోటువాద్యం, 11—00 హిందూస్థానీ సంగీతం, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.
ఉదయం:6—00మద్రాస్ ఏ వలె, 7—00తె. వా., 7—15 సంగీతమంజరి, 7—30 ఆర్. సుందరం పిళ్లై:నాదస్వరం, మధ్యాహ్నం: 1—50 తె.వా., 2—40 పాఠశాలలకు జైత్రయాత్రలు — మార్కోపోలో[రూపకం].సాయంత్రం:7—00తె.వా., 7—15 గీతమాలిక, 7—30 జయసిరీశా— రూపకం (తెలుగు), 10—35 ప్రసార సమాప్తి.

హైస్కూలు భవనానికి స్థలం అభ్యర్థన

పెద్దాపురం, జూలై 27:— విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసానికే తమ కాలాన్నీ వినియోగించవలసినదని తూర్పు గోదావరి జిల్లాకలెక్టర్ శ్రీ ఎం. అసదుల్లాసయీద్ అన్నారు. సామర్లకోటలోని పురపాలకసంఘం ఉన్నతపాఠశాలలో పదవతరగతికి ఆయన ప్రారంభోత్సవంచేశారు. శ్రీ చందలాడ వీరభద్రరావు సభకు అధ్యక్షత వహించారు. పురపాలకసంఘ ప్రత్యేకాధికారి శ్రీ పి. వెసమయ్య స్వాగతం పలికారు. హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ బి. వి. సుబ్బారావు పాఠశాల నివేదిక సమర్పించారు. శ్రీమతి కె. సుబ్బమ్మేశ్వరి(డి. ఇ. ఒ)తల్లి—దండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులసమష్టి కృషివల్లే విద్యావికాససంసాధ్యమవుతుందని అన్నారు.

శ్రీ ఎస్. ఆర్. వై. వి. ఆర్. ప్రసాద్ సామర్లకోట పురపాలకసంఘం ఆధీనంలోగల ప్రభుత్వస్థలంలోనుంచి ఐదెకరాలభూమిని హైస్కూలు భవన నిర్మాణానికి ఇప్పించవలసిందని కలెక్టరు కోరారు. ఈ విషయాన్ని తప్పక పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. (ఆం. ప)

శ్రీ రామమోహన లైబ్రరీ నూతన కార్యవర్గం

విజయవాడ, జూలై 27:— విజయవాడ శ్రీ రామమోహన ధర్మగ్రంథాలయం సర్వసభ్య సమావేశం 24 వ తేదీన శ్రీ కాకర్లపర్తి భావనారాయణశర్మ అధ్యక్షతన లైబ్రరీ హాలులో జరిగింది. ఈ క్రిందివారు 1966—67 సంవత్సరానికి కార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీయుతులు కొండేపూడి సత్యనారాయణ: అధ్యక్షుడు, కొత్తూరు శ్రీరామమూర్తి: ఉపాధ్యక్షుడు, గోవిందరాజుల రామారావు: కార్యదర్శి, గోపాలని చంద్రమౌళీశ్వరరావు సహాయకార్యదర్శి, గూడూరు సమర్థినాయుడు శ్రీ చేరియన్, డాక్టర్ బి. వి. ఆర్. కుటుంబ చక్రరాజా నిరంజనరావు, సి. హెచ్. వి. రావు, హైడిపాటి సుబ్బరామశాస్త్రి.

వెల్లూరు ప్రాంతంలో జంట చారల మృగం

వెల్లూరు, జూలై 27:— తోడేలురూపములో వుండే ఒక వింతమృగం, గత పదిహేను రోజులనుంచి ఈప్రాంతంలోగల గ్రామాల మీద వచ్చిపడుతున్నదని ఆనాగప్‌చెరిలోని బిల్డింగ్ కమిటీ శేక్రటరీ తెలియ పరిచాడు. ఈమృగం రాత్రిపూట గ్రామాలలోకివచ్చి వీదుల్లో నిద్రపోతున్న వారిమీద పడుతోంది. ఇది ముఖ్యంగా మనుష్యుల - పెదవులూ, కనుబొమలూ కొరుకుతోందట. తోడేలురూపములో వున్న ఈమృగం ఒంటిమీద జంట చారలున్నాయట.

ఇంతవరకు ఇద్దర్ని కొరికిందట ఈవింత మృగం. పోలీసులకు ఈవిషయం తెలియపరిచారు.

రోటరీ దశసూత్ర కార్యక్రమం
అవలంబించవలసినదిగా సభ్యులకు విజ్ఞప్తి

వరంగల్, జూలై 27:— సంఘ పురోభివృద్ధికి దశసూత్ర రోటరీ అంతర్జాతీయ కార్యక్రమాన్ని అవలంబించవలసినదిగా రోటరీ జిల్లా 315 సమావేశంలో పాల్గొంటూ జిల్లా గవర్నరు శ్రీ ఎస్. రావుసాహెబ్ సభ్యులకు 24 వ తేదీన ఇక్కడ విజ్ఞప్తి చేశారు. వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఎన్. నారాయణమూర్తి స్వాగతం పలుకుతూ, ఎం. జి. ఎం. ఆసుపత్రివద్ద, ఇంజనీరింగ్ కాలేజివద్ద క్లబ్ రెండు బస్సు షెల్టర్లను నిర్మించిన దన్నారు. మరొకటి మెడికల్ కాలేజివద్ద త్వరలో నిర్మింపబడనున్నదన్నారు. వరంగల్ పోలీసులకు క్లబ్ 'మాన్యువల్ ట్రాఫిక్ సిగ్నల్' సామగ్రిని దానం చేయగలదని ఆయన తెలిపారు.

ఉచిత నేత్రచికిత్స, కుటుంబనియంత్రణ 'మెడికల్ చెక్ అప్' శిబిరాలను నిర్వహించిన డాక్టర్ నారాయణమూర్తి, క్లబ్ ఇటువంటి శిబిరాలను వరంగల్ జిల్లాలోని ప్రాంతాలలో నడుపనున్నదన్నారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లనుండి సుమారు 200 మంది ప్రతినిధులు సభకు హాజరయ్యారు. రోటరీ సంస్థను గూర్చి సభ్యులు ప్రసంగించారు. ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ వి. వి. ఎల్. రావు ఇంజనీరింగ్ కాలేజి వద్ద బస్ షెల్టర్‌ను ప్రారంభించారు.

శ్రీ కృష్ణమూర్తి వందన సమర్పణ గావించారు. (ఆం. ప)

అనంతపురం జిల్లానుండి మైసూరుకు ధాన్యం అక్రమరవాణా

అనంతపురం, జూలై 27:— మైసూరు రాష్ట్రం సరిహద్దు గ్రామాలలోకి ఈ జిల్లా నుండి లారీలద్వారా భారీయెత్తున ఆహార ధాన్యాలక్రమవ్యాపారంసాగుతున్నదనిఇక్కడకు గత రెండువారాలుగా వార్తలు చేరుతున్నవి. మైసూరు రాష్ట్ర సరిహద్దులోని వివిధ ప్రాంతాలలో కాపలా ఏర్పాటుచేసినప్పటికీకూడా ఈ సంఘ విద్రోహకచర్యలు యింకా కొనసాగుతూనేయున్నవి.

మైసూరురాష్ట్రంలో రాగిపంటకుతక్కువ కాలుబడి వచ్చినందున ఆహారధాన్యాల ధరలు ఉన్నట్లుండి పెరిగినట్లు చెప్పబడింది.

మైసూరువర్తకులు ఈజిల్లాలోనిరాగులు, జొన్న ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి అక్కడి ఉత్పత్తిదారులకు లాభసాటి ధరలను చూపుతున్నారు.

కొన్ని లారీలను స్వాధీనం చేసుకోగా వాటి ద్వారా బియ్యం, మిలో, జొన్నలు, గోధుమలు దిగుమతి అవుతున్నట్లు వెల్లడిఅయింది.

సకాలంలో కోటాలను వర్తకులు తీసుకోనందున ఈ జిల్లా బియ్యం కోటా 5500 టన్నులనుండి 4000 టన్నులకు తగ్గించబడింది. మిలో కోటా 3000 టన్నులకు పెంచబడింది.

జూన్‌లో కనుగొనబడిన 11 అక్రమ రవాణాకేసులలో శిక్షలు విధింపబడినవి. 233 కేసులు కొంతవరకు చిన్నశిక్షలతో పరిష్కరింపబడినవి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 760, పట్టణ ప్రాంతాలలో 99 చౌక డిపోలు పనిచేస్తున్నవి. (ఆం. ప)

99 బస్తాల ధాన్యం స్వాధీనం

ఆదోని, జూలై 27:—ఆలూరు తాలూకా నుండి బళ్ళారికి 99 బస్తాల ధాన్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన శ్రీ ఎస్. నరసింహారెడ్డి ఎర్రగుడి గ్రామం రోడ్డు వద్ద ఇటీవల పట్టుకున్నారు. రూ. 4,000 ల ఖరీదైన ధాన్యాన్ని స్వాధీన పరచుకున్నారు. (ఆం.ప.)

లారీతగిలి బాలుని మృతి

నంద్యాల, జూలై 27:— ఇక్కడికి పదిమైళ్ళదూరంలోగల గాజులపల్లి గ్రామంలో వెదురు బొంగులకు వెడుతున్నలారీకి, ఎదురుగా ఒక చిన్న బాలిక అడ్డువచ్చినట్లు, ఆ అమ్మాయిని కాపాడే నిమిత్తం లారీ డ్రయివరు కొంచెం యెడమవైపుకు లారీని పోనివ్వగా రోడ్డుకు ప్రక్కన ఆడుకుంటున్న యిద్దరి పిల్లలకు తగిలినట్లు తెలుస్తున్నది. ఆ పిల్లలను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్ళారు. డాక్టరు.ఎ.సరస్వతి ఆ పిల్లలకు చికిత్స చేశారు. కాని అందులో 12 సంవత్సరాల బాలుడు మరణించినట్లు తెలుస్తున్నది. 4 సంవత్సరాల బాలికమాత్రం ఆస్పత్రిలో కోలుకొంటున్నది. సబ్‌యిన్‌స్పెక్టరు శ్రీ యం. సత్యనారాయణ కేసు విచారిస్తున్నారు. డ్రయివరును పోలీసు సబ్‌యిన్‌స్పెక్టరు అరెస్టు చేశారు. (ఆం.ప)

కృష్ణాజిల్లాలో అధికవర్షాలవల్ల వరిచేలు ముంపు
మురుగునీటి నివారణకు సత్వరమే ప్రభుత్వ కృషి జరగాలని శ్రీ కాకాని విజ్ఞప్తి

విజయవాడ, జూలై 27:— ఇటీవల కురిసిన అధికవర్షాలవల్ల కృష్ణాజిల్లా మాగాణి ప్రాంతంలో నాట్లువేసిన కొన్నిచోట్ల వరి పైర్లపై అడుగు—రెండు అడుగుల నీరు నిల్వయున్నది. జూలై 24 వ తేదీన కురిసిన వర్షపునీరు, మురుగు నీటిపారుదల వసతులు లేక వేలకొలది ఎకరాలు నీటిలో మునిగిపోయి వున్నాయి. 'వరుణదేవుని కటాక్ష వీక్షణా'లకు ఎదురుచూచిన రైతులు, నాట్లు వేసిన వరి పైరు పోయినదే అని కంటతడి పెడుతున్నారు. పైరంత పాడుచేసినతరువాతే యీమురుగునీరు పోతుంది. పోయిన స్థానములో పూడ్పుకు వరినారు లేదు. మురుగునీరు పోవుటకు తగిన వసతులు లేకుండా ఆక్రమణలు కొన్ని చోట్ల, ఉప్పు వసరులను ప్రభుత్వముగాని, పంచాయతీగాని ప్రత్యేకించుకొనకుండుట కొన్ని చోట్ల జరిగినందున వేలకొలది ఎకరాల 'వరిపైరు' నాశనమైనదని శ్రీ కాకాని వెంకటరత్నం (ఎం. ఎల్. ఏ.) తెలియచేస్తున్నారు. విజయవాడతాలూకాలోని ఎల్లూరు, పల్లావురుపాలెం, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, పెనమకూరు ప్రాంతాలలో సుమారు 2 వేల ఎకరాలు, పోరంకి, గంగూరు, ఈడుపుగల్లు, వేల్పూరు, ఉప్పులూరు గ్రామాలలో 2 వేల ఎకరాలు, గన్నవరంతాలూకా ముదునూరు, గుడివాడతాలూకా వెంట్రప్రగడ, అప్పికట్ల వగైరా గ్రామాలలో పొలవాగు క్రింద 1500 ఎకరాలు, చినపారిగాల, పెదపారిగాల కపిలేశ్వరపురం, వేల్పూరు,ముళ్ళపూడి గ్రామాలలో 1500 ఎకరాలు, రెండడుగుల లోతు నీటిలో మునిగివున్నాయి. ఎటుజూచినా నీరు సముద్రముపలె వుంది. పూడ్చిన మొక్కలు మునిగిపోయాయి. అల్లె, బుడమేటి ప్రక్కనున్న గ్రామాలకొనుకొనున్న ఆరుగొలను, పోగిరాల, ఇందుపల్లి, అంకపల్లి మున్నగు అనేక గ్రామాల భూములు కూడా నీట మునిగివున్నాయి. హెచ్చు పల్లపుప్రదేశాలైన గుడివాడ, కైకలూరు తాలూకాలకు యీ మురుగునీరు పోయి పూడ్చిన వేలకొలదిఎకరాల భూమి నీటిపాలై రైతు సర్వస్వాన్ని కోల్పోతాడు. ఎన్నివేల ఎకరాలు వరిపైరు అధికవర్షాలవల్ల నష్టపడేదీ వారం పదిరోజులలోగానీ తెలియదని కూడా శ్రీ కాకాని వెంకటరత్నం తెలియచేస్తున్నారు.

మురుగువసతులులేనందున రైతులక్షేమం, బాగోగులు కొల్లేటిపాలు అవుచున్నవని ఆయన అన్నారు.

మురుగునీటిపారుదల వసతులు కల్పించాలనే రైతుల మొర, శాసనసభ్యులగోడు శాసనసభ హద్దులలోనే వుంటున్నవిగాని మురుగు నీటిపారుదల వసతుల ఏర్పాట్లు జాప్యం జరుగుతున్నందున వేలకొలది యెకరాలు యీనాడు నష్టపడుటకు కారణమవుతున్నదని, దీనిని ప్రభుత్వం గమనించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసందర్భంలో మురుగు శాశ్వతనివారణకు 'మిత్రాకమిటీ' వారు చేసిన సూచనలను అమలుజేయుటకు, స్థానికంగా వున్న వాగులు, ఏరులు—మొదలైనవానిని లోతు, వెడల్పు జేయుటకు పూనుకొని, శాశ్వత మురుగు నివారణ జేయించవలసినదిగా ఆయన విజ్ఞప్తిచేస్తున్నారు.

కృష్ణాజిల్లాలోని వ్యవసాయ పనులపై సమీక్ష

మచిలీపట్నం, జూలై 27:— జిల్లా వ్యవసాయోత్పత్తుల కమీషనర్ శ్రీ అద్దంకి సుబ్రహ్మణ్యం అధ్యక్షతను జూలై 23న ఉయ్యూరులో జిల్లాస్థాయి వ్యవసాయఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, కోఆపరేటివ్ సంస్థల అధికారుల సమావేశం ఉయ్యూరులో జరిగింది. యీనాడు కురుస్తున్న వర్షాలదృష్ట్యా యీ ఏడు వ్యవసాయ కార్యక్రమాల స్వరూప స్వభావాలు సమీక్షించారు. వానిని గూర్చి శ్రీ సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రభ విలేఖరికి ఈ క్రింది వివరాలనందజేశారు.

మెట్ట ప్రాంతాలలో 4నుండి 16 దుక్కుల వరకూ వర్షాలు యిటీవల పడ్డాయి. తిరువూరు నందిగామ ప్రాంతాలలో 10 దుక్కులకుమించి వర్షం పడ్డది. పంటచెరువులు కొంతనిండినా వానిపై ఆధారపడేముందు మరికొన్ని వానలు పడాలి. నీరు తరుగుగావున్నా నూతులు లోతు చేయడానికి పరికరాలు అందజేసే ఏర్పాట్లు జరుగుతున్నది. యీ ప్రాంతాల నారుమళ్ళ పోత 50—70 శాతం పూర్తయింది. జొన్న, కొమ్ము పెసర పైర్ల జల్లికకు మంచి అదను ఏర్పడింది. యీ అన్నిటికీ మంచి విత్తనాలు డిపార్టుమెంటుద్వారా అందజేస్తున్నాము. మెట్టపైర్ల జల్లికకూడా 80 శాతం అయింది. ముందేత చల్లిన పైర్లు వర్షాలకు బాగున్నవి.

డెల్టా ప్రాంతాలలో చాలావరకు వరినాట్లు పూర్తి అయినాయి. మిగతా ప్రాంతాలు యీ నెలాఖరుకు ముగుస్తవి. కొన్ని ప్రాంతాల కలుపు కూడా జరుగుతున్నది. తెగుళ్ళు ఇంతవరకూ మహాజారలేదు.

ఎరువుల పంపిణీని పూర్తిగా జిల్లా కలెక్టరు చేపట్టారు. తోగిడి సమితులకు కోటాలు నిర్ణయించటం, అవి తమ ప్రాంత కోఆపరేటివు శాఖలకు అమ్మకం నిమిత్తం పంపటం జరిగేది. ఇకనుండి పంపిణీ యావత్తు కలెక్టరు ఆజమాయిషీ, ఆధీనంలోనేవుంటుంది. (ఆం.ప)

రేపల్లె ప్రాంతంలో వర్షాలు

రేపల్లె, జూలై 27:— గత 5 రోజుల నుండి యీ ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ప్రజానీకం సంతోష, ఉత్సాహపడ్డారు. రైతులు చాలా తృప్తితో వ్యవసాయ పనులు సాగించుకుంటున్నారు. సాగు కావలసిన వరినాట్లు ఉత్సాహంతో కొనసాగుతున్నవి. మెట్ట భూములకు ఈ వర్షం చాలా ఉపయోగపడింది. పట్టణంలో పల్లం ప్రదేశాలు నీటితో నిండాయి. ఈ భారీవర్షాలవల్ల పట్టణంలో రోడ్లు అన్నీ మునిగివుండి చాలావరకు కోసుకు పోయినందున నడవటానికి కూడా ప్రజలు బాధపడుతున్నారు. (ఆం.ప)

చాటుమాటుగా చేరవేస్తున్న ధాన్యం స్వాధీనం
పదముగ్గురి అరెస్టు: చెళ్ళపాడులో సంఘటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 27:— మహబూబ్ నగర్ జిల్లానుంచి కర్నూలు జిల్లాకు చాటు మాటుగా ధాన్యం చేరవేస్తున్న పదమూడు రెండెడ్ల బండ్లను జూలై 22 వ తేదీ రాత్రి ప్రత్యేక పోలీసు దళం, డి. ఎస్. పి. శ్రీ రాఘవరెడ్డి నాయకత్వాన, పట్టుకున్నారు. ఈ ధాన్యం విలువ ఐదువేల రూపాయల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా పదముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టుచేసినవారిని కొల్లాపూర్ మునసిఫ్ మేజిస్ట్రేటు కోర్టుకు హాజరు పరిచారు. విచారణ జరిగేవరకు వారిని తిరిగి నిర్బంధంలో ఉంచవలసిందిగా మేజిస్ట్రేటు ఉత్తర్వు చేశారు.

కృష్ణానది వడను దరకట్ట సమీపంలోని వెళ్ళపాడులో ఈ బండ్లను పట్టుకోవడం, స్వాధీనపరచుకోవడం, అరెస్టు చేయడం జరిగింది.

తిరుమలలో వేదమహాసభ

తిరుపతి, జూలై 27:— కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల స్వాములవారి సమక్షంలో ఈ ఏడాది అక్టోబరు మాసంలో తృతీయ అఖిలభారత వేద మహాసభ తిరుమలలో జరుగనున్నది. అదేసమయంలో మఠాధిపతుల సమావేశంకూడా జరుగుతుంది. వేదాలు, శాస్త్రాలు, ఆగమాలలో పరీక్షలు నిర్వహించబడగలవు. కృతార్థులైన అభ్యర్థులను తగు రీతిగా సత్కరిస్తారు.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ జి. జగన్నాథరాజు కాళహస్తిలో శ్రీ శంకరాచార్యులవారిని కలుసుకున్నారు. (ఎం. పి.)

కృష్ణా-సాగర సంగమ ప్రాంతం పరిశీలన
మత్స్య పరిశ్రమ అభివృద్ధికై కేంద్ర నిపుణునిచే

మచిలీపట్నం, జూలై 27:—ఒకటి రెండేళ్ళుగా దివిసీమలో మత్స్య పరిశ్రమాభివృద్ధికిగాను కొన్నిపథకాలు అమోదింపబడటం, పట్టిన చేపలను ఎగుమతికిగాను రోడ్ల సౌకర్యాలు మోటారుబండ్ల సప్లయివగైరా జరుగుతున్నవి. ఈ సందర్భంగా ఒక బృహత్పథకం రూపొందించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వంలో వుంది. ఆ విషయ పరిశీలనకై రాష్ట్రప్రభుత్వ అభ్యర్థనపై భారత ప్రభుత్వ మత్స్యశాఖ డిప్యూటీ డైరక్టరు శ్రీ ఎస్. పి. భక్త జూలై 19, 20 లలో కృష్ణా—సాగర' సంగమ ప్రాంత నీటివసరులను పరిశీలించారు. వీరి వెంట రాష్ట్రమత్స్యశాఖ అసిస్టెంటు డైరక్టరు శ్రీ ఎ. వెంకటనారాయణ, కృష్ణాజిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు స్థానిక నాయకులు వున్నారు.

కృష్ణా, సాగర సంగమంలోపాటు వారు ఎదురుమొండి, గొల్లలమోద, సొర్లగొంది, సంగమేశ్వరం ప్రాంతాలను, రత్నకోడు, కురాల కాల్వ ముఖద్వారాలుకూడా చూశారు. స్థానిక జాలరులు వందవడవలలో 'సింగుడుపొయ్య' వేటను జరపటాన్ని వీరు తిలకించారు. సముద్రంలోనికి వీరు లాంచీలు 10 మైళ్ళవరకు వెళ్ళిన సందర్భంలో లాంచీ యంత్రం చెడి లాంచీ ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు జాలరులు తమ లాంచిని సురక్షిత స్థానానికి తేవడానికి జాలరులు చూపిన చొరవను వారు ప్రశంసించారు.

సంగమేశ్వరలో జరిగిన సభకు శ్రీ కృష్ణారావు అధ్యక్షత వహించారు. శ్రీ వెంకటనారాయణ ఆలోచనలలోవున్న అభివృద్ధి పథకాలను వివరించారు. శ్రీ భక్త మాట్లాడుతూ యీ ప్రాంతం మత్స్య పరిశ్రమాభివృద్ధికి సర్వవిధాల అనువైన ప్రదేశమన్నారు. వారు సూచించిన ఆలోచించతగ్గ పథకాలు కృష్ణా మండల ద్వారంలో షిప్‌రిన్‌హార్బరు నెలకొల్పుట, ఫ్రీజింగ్ ప్లాంటు నెలకొల్పి రొయ్యలవేట అభివృద్ధిచేస్తే ఈ రొయ్యలను అమెరికా మున్నగు విదేశాలకు ఎగుమతిద్వారా విదేశ మారకం సంపాదించే అవకాశాలుగలవని శ్రీ భక్త అన్నారు. వీరు తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో అందజేస్తారు. [ఆం. ప.]

పాఠశాల భవన ప్రారంభోత్సవం

గుంటూరు, జూలై 27:— ఒంగోలు తాలూకా ఈతముక్కల గ్రామంలో హైస్కూలు నూతన భవనాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ మేడూరి నాగేశ్వరరావు యిటీవల ప్రారంభోత్సవం చేశారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నందుకు ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆర్. నారపరెడ్డి సభకు అధ్యక్షత వహించారు. బాలికల విద్యను పెంపొందించడానికి ప్రతి గ్రామంలో పాఠశాలలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను గూర్చి శ్రీ కె. వెంగళరెడ్డి (యం.పి.)వక్కాణించారు. యానాదిపిల్లలకు హాస్టల్ వసతి కల్పించవలసినదిగా అధికారులను శ్రీ రామలింగారెడ్డి కోరారు. శ్రీ వి. సత్యనారాయణ(ఎం.ఎల్.సి.) జాతీయపతాకను ఆవిష్కరించారు. శ్రీ జి. రామస్వామిరెడ్డి (ఎం.ఎల్.ఏ.) ప్రసంగించారు. (ఆం.ప)

వరంగల్‌లో కలరా వ్యాధినిరోధకచర్యలు

వరంగల్, జూలై 27:— ఈ నెలలో వరంగల్ పట్టణంలో 129 ఉదరసంబంధమైన వ్యాధికేసులు రిపోర్టు చేయబడినట్లు వరంగల్ మునిసిపాలిటీ సెక్రటరీ శ్రీ ప్రేమ్ చంద్ యిక్కడ 'ఆంధ్రప్రభ' విలేఖరితో అన్నారు. గత మూడు వారాలలో 16 మందికి కలరా వ్యాధి వచ్చినట్లు కూడా తెలియవచ్చిందన్నారు. వారిలో 12 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఈ 12 కేసులు ఉదరవ్యాధికి సంబంధించి ఉండవచ్చు నన్నారు.

ఇంతవరకు 40,528 మందికి కలరా నిరోధకఇంజక్షనులుచేయబడినట్లుచెప్పారు. 527 నూతులకు 'క్లోరిన్' మందు జల్లినట్లు, చెరువులకు కూడా మందు వేయించినట్లు తెలిపారు. ఆరోగ్యశాఖాధికారులు హోటళ్ళను,ఇతర దుకాణాలను తనిఖీచేసి పారిశుద్ధ్యానికై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. [ఆం. ప]

నల్గొండ బాలికా ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఘం
విద్యాశాఖ డైరెక్టరుచే ప్రారంభోత్సవం

నల్గొండ, జూలై 27:— నల్గొండలోని బాలికా ఉన్నతపాఠశాల విద్యార్థులసంఘానికి విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ రాజగోపాల్ ప్రారంభోత్సవం జరిపారు. తెలంగాణాలోని పాఠశాలలలోకెల్లా నల్గొండలోని ప్రభుత్వ బాలికాఉన్నత పాఠశాలఉత్తమమైనదిగా పరిగణిస్తున్నామన్నారు.

ఈసమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఎ. ఎల్. నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. మునిసిపల్ ఛైర్మన్ శ్రీ వెంకటనారాయణ పాఠశాలలకు ఎదురవుతున్న కష్టాలను నివేదించారు.

అంతకుముందు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్. రాజ్యలక్ష్మి, కుమారి సుల్తానా (ఒక విద్యార్థిని) అతిథులకు స్వాగతంచెప్పారు. సంఘాధ్యక్షురాలు కుమారి కళావతి నివేదిక చదివారు. కుమారి శ్రీదేవి, కుమారి శకుంతల అభినందనలు తెలిపారు.

జనసంఘ్ నిధికి రు.6,680లు సమర్పణ

అనంతపురం, జూలై 27:— భారతీయ జనసంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ, శ్రీ గోపాలరావుఠాకూర్ వెంట 24 వ తేదీన ఇక్కడకువచ్చి జనసంఘ స్థాపనలక్ష్యాలనుగూర్చి బహిరంగసభలో ప్రసంగించారు. సభకు శ్రీ ఇ. టి. శంకరన్ అధ్యక్షత వహించారు. జనసంఘపార్టీ కార్యక్రమాలకై డాక్టర్ కె. హరిహరస్వామి స్థానిక శాఖతరపున రూ 6,680 లను, నూతన వస్త్రాలను శ్రీ ఉపాధ్యాయకు బహూకరించారు. శ్రీ ఉపాధ్యాయ కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలను విమర్శించారు. శ్రీ బి.వి.నరసింహారావు వందన సమర్పణ గావించారు.

భీమవరంలో స్త్రీల గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం

భీమవరం, జూలై 27:— భీమవరం పురపాలక సంఘం వారిచే శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు మునిసిపాలిటీ పార్కులో నూతనంగా నిర్మింపబడిన స్త్రీల గ్రంథాలయ భవనమునకు శాసనసభ సభ్యుడు శ్రీ నాచు వెంకట్రామయ్య ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. సభకు మునిసిపల్ వైస్ ఛైర్మన్ శ్రీ గనిరె శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించారు. మునిసిపల్ ఇంజనీర్ శ్రీ శ్రీరామమూర్తి ఈ భవననిర్మాణానికి రు. 5400లు ఖర్చు అయినవని తెలిపారు. మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మోచర్ల సుబ్బులక్ష్మి స్త్రీల అభివృద్ధికై ఈ పురపాలక సంఘం వారు చేస్తున్నకృషిని అభినందించారు. మునిసిపల్ సెక్రటరీ సయ్యద్ అహమ్మద్ వందన సమర్పణతో సభ ముగిసింది. (ఆం. ప.)

సంక్షేమ ఉద్యోగుల విధులు

హైదరాబాద్, జూలై 26:— కార్మిక శాఖమంత్రి అధ్యక్షతను రాష్ట్ర కార్మిక సలహాసంఘం నిన్న ఇక్కడ సమావేశమైనది. పారిశ్రామికసంస్థలలో సంక్షేమవ్యవహారాల ఉద్యోగుల జీతాలస్కేళ్ళు హెచ్చింపు, వారు నిర్వహించవలసినవిధులు మొదలగు అనేక అంశాలను గురించి సమావేశం చర్చించింది.

యజమానుల, కార్మికుల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు.

విశాఖలో మ్యాజిక్ ప్రదర్శన

విశాఖపట్నం, జూలై 27:— కేరళ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యాన ప్రొఫెసర్ వ్యాంటినెంజన్ జి. సి. యస్. (మద్రాసు) ఇక్కడ మ్యాజిక్ ప్రదర్శనంచేశారు. మ్యాజిక్ ప్రదర్శనకుముందుగా శ్రీ వ్యాంటినెంజన్ పట్టణంలోని రద్దీవీధులగుండా కళ్ళకుగంతలు కట్టుకొని మోటారుసైకిల్‌ను నడిపారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఉత్సాహపడుచు దీనిని చూచారు. ఆయన మ్యాజిక్ ప్రదర్శనలో తాకర్‌నుండి అదృశ్యం,తేలేమనిషి యిత్యాదివి ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించాయి.

సన్మానం

తుమని, జూలై 27:— శాసనమండలికి నూతనంగా ఎన్నుకొనబడిన రొండా నారప్పరెడ్డి (జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు) దుర్గిరాల భూషణం [తనభూస్వామ్యంకుకు] తిరిగి అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన శ్రీ వెనిగళ్ల సత్యనారాయణరావుల గౌరవార్థం యడవల్లి గ్రామ సర్పంచ్ శ్రీ మన్నె సత్యనారాయణ విందుచేశారు. శ్రీ మేడూరి నాగేశ్వరరావు (జిల్లా పరిషత్ ఛైర్మన్), కె. వెంగళరెడ్డి (యం. పి.) సన్మానించారు. (ఆం. ప)

సత్తెనపల్లిలో దొంగల బెడద

సత్తెనపల్లి, జూలై 27:— గత నెలరోజుల నుండి యిక్కడ వరుసగా ప్రతిరోజు నాలుగైదుయిండ్లలో దొంగతనాలు జరుగుతూ వున్నాయి. గతవారంలో ఒక ట్యుటోరియల్ కళాశాల ప్రిన్సిపాల్, ఒక ఉపాధ్యాయుని యిండ్లలో జొరబడి కొందరు గలభాచేసి, కొన్ని వస్తువులను దోచుకుపోయారు. కొందరు దొంగలుగాను, మరికొందరు పోలీసులుగాను నటిస్తూ పట్టణంలో తిరుగుతున్నారు. వీరి బెడదవల్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. పోలీసుశాఖ ఈ విషయంలో శ్రద్ధవహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. (ఆం. ప)

సత్తెనపల్లి న్యాయవాదులసంఘం

సత్తెనపల్లి, జూలై 27:— సత్తెనపల్లి న్యాయవాదసంఘంసభ్యులు యిటీవల శ్రీ కాట్రపాటి సీతారామయ్య అధ్యక్షతన సమావేశమై 1966—67సంవత్సరానికిసంఘాధ్యక్షుడుగా శ్రీ పిన్నమనేని వెంకట్రావును, కార్యదర్శిగా శ్రీ వక్కలపాటి దక్షిణామూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. (ఆం. ప)

మెట్ట తాలూకా వ్యవసాయ కూలీల పనులకుగ్రాంటుఅభ్యర్థన

మచిలీపట్నం, జూలై 27:— జూలై 22 వ తేదీన జరిగిన జిల్లాపరిషత్ సాధారణ సమావేశానికి శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీ జయకర్. పి. జాన్‌సన్(కలెక్టరు),సభ్యులహోదాలోమంత్రులు శ్రీ వై. శివరామప్రసాదు, శ్రీ ఎం. ఆర్. అప్పారావులు హాజరైనారు. 1964—65 పరిపాలనా నివేదిక, స్థాయీసంఘాల కార్యక్రమ నివేదికలు, వివిధ శాఖోద్యోగుల నివేదికల చర్చలు లేకనే ఆమోదించటం జరిగింది.

వేసవిలో జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదాల సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలకు పశువులు, గృహాలు, యితరాస్తులు నష్టపోయినవారికి తమసానుభూతిని తెల్పుతూ తీర్మానం జరిగింది.

జిల్లా సప్లయి ఆఫీసరు అందజేసిన ఆహార సమీక్షను పరిశీలించారు. గత మూడు మాసాలకు (ఏప్రిల్, మే, జూన్) యితర రాష్ట్రాలకు 11,174 టన్నులబియ్యమును, రాష్ట్రములో జిల్లాలకు 26564 ట, గోదాములకు 437 ట అందజేశారు. జూన్ 30 తో అంతమైన అర్ధసంవత్సరములో కేంద్ర ఆహారకార్పొరేషనుకు 1.69 లక్షలు పంపారు. జూలై 1కి ఫ్యాక్టరీలవద్ద 35000 టన్నులు. జిల్లా ఆహార సలహాసంఘము, రెండుపర్యాయములు సమావేశమై పరిస్థితులను సమీక్షించింది. యీ సందర్భంగా శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు, చౌక డిపోలకు బియ్యంసప్లయిలు దూరప్రాంతాల మిల్లులపై పరిమితులు యివ్వటంతో తగాలుబాలవుతున్న చిక్కులు, ఖర్చులే గాక ఆ మిల్లర్ల సహకారంను వాయిదాలు వేయుటం వగైరాల పరిషత్ దృష్టికితెచ్చారు. మరిన్ని చెక్‌పోస్టులవద్ద లారీకి రు 12 — మామూళ్ళ బాహాటంగా పుచ్చుకొంటున్నారని జిల్లాకలెక్టరుఎప్ప సభతో ఆయన ఫిర్యాదు చేశారు.

యీ ఏడు సమితి—జిల్లాస్థాయితో మేటి గ్రామం, మేటి గ్రామసేవకుల ఎన్నికసంఘంలో సభ్యులుగా శ్రీ కోటేశ్వరరావు (ఛైర్‌మెన్) శ్రీ వి. ఆర్. జి. కె. ఎం. ప్రసాద్‌లను ఎన్నుకున్నారు. మిగతా ముగ్గురుసభ్యులు:— జిల్లా కలెక్టరు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పరిషత్ కార్యదర్శి.

ప్రభుత్వ సూచనమేరకు అఖిల భారత బల్వంతరాయ్‌మెహతా పంచాయతీరాజ ఇన్‌స్టిట్యూటుకు రు 1000— విరాళం అంగీకరించారు.

జిల్లాలో మెట్టతాలూకాలకు సంబంధించిన 8 సమితులలోను గత సంవత్సరం పంటలు పోయిన కారణంగా నిరాశ్రయులుగావున్న వ్యవసాయకూలీలకు పనులు కల్పించే నిమిత్తం ప్రభుత్వం రు 16 లక్షలు గ్రాంటు మంజూరు చేయాలని కోరుతూ తీర్మానించారు. తీర్మాన ప్రతిపాదకులు శ్రీ కె. పి. వి. రాఘవరావు ఆరు లక్షలే కోరారు. అవసరాన్ని గుర్తించిన పరిషత్ దానిని 16 లక్షలకు పెంచింది.

అనావృష్టివల్ల నష్టపడిన మెట్ట తాలూకాలలో ప్రభుత్వం శిస్తురేమిషన్ యిచ్చారు. ఆమేరకు పరిషత్ వంతు సెస్సులను రెమిషన్‌యిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు. యీ ప్రతిపాదనను, శ్రీ కాకాని, శ్రీ ఎర్నేని వెంకట్రావు ప్రభృతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని అంగీకరిస్తే, దాదాపు 12 వందల పంచాయతీ గ్రామాల ఆటకట్టు తుందన్నారు ఛైర్‌మన్. చివరకు గన్నవరం సమితి అధ్యక్షుడు డాక్టర్ రాయుడు సూచనమేరకు ఇదీ, విశ్వేశ్వరరావు ప్రతిపాదించిన మరొక తీర్మానాలు వాయిదావేశారు.

ఈ ఏడు పరిషత్‌పాఠ్యపుస్తకాలతో విద్యార్థులను చేర్చుకొనేటప్పుడు 'టీచర్సుగిల్డు భవనానికి' మామూళ్ళ జరిగాయన్న అపవాదును ఛైర్‌మన్ నిరాకరించారు. పాఠ్యగ్రంథాల సప్లయిలో జాప్యం, ఫస్టుఫారం ప్రవేశ పరీక్షకువచ్చే విద్యార్థుల ప్రయివేటు సర్టిఫికెట్ల నిరాకరణ తీవ్ర విమర్శలకుగురి అయినాయి. (ఆం. ప)

[illegible]

నర్సాపురం, జూలై 27:— నర్సాపురం— పాలకొల్లు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఆచంట కేశవరావు ఉన్నతవైద్య విద్యకై యింగ్లండ్ వెళ్ళుతున్న సందర్భంలో స్థానిక క్షత్రియ బాలికా తరఫున శ్రీ గోటేటి బాజనారావు విందు హైస్కూలులో ఏర్పాటుచేశారు. యీ సభకు శ్రీ చక్రావధానుల రెడ్డిప్రభవేణి అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు డాక్టర్ డి. యస్. మూర్తి, చక్రావధానులసుబ్రహ్మణ్యం,అత్తిలి వెంకట్రామయ్య, ఆరిశేటి రామకృష్ణమూర్తి, కామకోటి శ్రీరామమూర్తి, జవ్వాజి వీరక కామేశ్వరరావు, జి. కృష్ణమూర్తి, పరకాల శేషావతారం[ఎమ్.ఎల్.ఏ], యామనీపీతయ్య, డాక్టర్ కేశవరావు సుగుణాలను ప్రస్తుతించారు. శ్రీ గోటేటి బాజనారావు వందన సమర్పణ చేశారు. (ఆం. ప)









'పి' ఫారం లేకుండా [?]మాన 'టికెట్లు' జారీ

లోక్‌సభలో తర్జనభర్జన

న్యూఢిల్లీ, జూలై 27 :— 'పి' ఫారం లేకుండా పెద్దమందికి ఎయిర్ ఇండియా [?] టిక్కెట్లు ఇవ్వడంపైనా, ప్రభుత్వ అధికారుల చర్యపైనా నిన్న లోక్‌సభలో గంటసేపు [?] జరిగింది.

గత పార్లమెంటు సమావేశంలోనే ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ సిరిధి [?] సదుపాయ మెందుకు కల్పించలేదని శ్రీయుతులు మధులిమాయే, యస్. కె.గుప్త, హెచ్.ఎన్.బర్తారుయా ప్రభృతులు ప్రశ్నించారు.

సస్పెండ్ చేసిన ఒక అధికారికి ఇప్పుడు ఒక ప్రయివేటు సంస్థలో ఇంకా పెద్ద ఉద్యోగం రావడంవల్ల తానేమీ చేయజాలనని -విమానయాన శాఖ మంత్రి శ్రీ సంజీవరెడ్డి అన్నారు. వెంటనే డాక్టర్ లోహియా ఉద్రేకంతో "ఏమిటిదంతా. అక్రమంగా ప్రవర్తించిన ఒక అధికారికి ప్రయివేటు సంస్థలో పెద్ద ఉద్యోగం వస్తే ప్రభుత్వం ఏమిచేస్తున్నట్టు" అని సూటిగా ప్రశ్నించారు.

మొత్తం 'పి' ఫారం లేకుండా 55 మందికి టిక్కెట్లు జారీచేయడం జరిగిందని, తత్ఫలితంగా అధికారులకు సంజాయిషి నోటీసులను జారీచేయడంకూడా జరిగిందని సెప్టెంబరు మంత్రి శ్రీ పూనాచా అంతకుముందు తెలియజేశారు.

పాఠశాలలపై పంచాయతీ సంస్థల ఆధిపత్యం

బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి దారితీస్తున్నదని లోకసభలో విమర్శ

న్యూఢిల్లీ, జూలై 27 :— విద్యా సంస్థలను పంచాయతీరాజ్‌శాఖ పరంచేయడం ఫలితంగా, నానాటికీ బంధుప్రీతికి ఆశ్రిత పక్షపాతం హెచ్చిపోయి విద్యాస్థాయి క్షీణించిపోతున్నదని నిన్న లోకసభలో ప్రతిపక్ష అధికార పక్షసభ్యులుకూడా ఆరోపించారు. పాఠశాలలపై పంచాయతీ సంస్థల ఆధిపత్యం తొలగించాలని కూడా సభ్యులు విజ్ఞప్తి చేశారు.

రాజస్థాన్‌లోని విద్యా సంస్థలలో జిల్లా బోర్డు ప్రముఖులు కేవలం అధికార పక్షీయులను సమర్థించిన వారికి మాత్రమే ఉద్యోగాలిస్తున్న విషయం నిజమేనా అని ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీ కాశీరామ్ గుప్త ప్రశ్నించారు.

రాజస్థాన్‌లో విద్యాసంస్థలన్నీ పంచాయతీ రాజ్‌శాఖ ఆధిపత్యం క్రిందనే వున్నాయి.

- విద్య, ప్రధానంగా ప్రాథమిక విద్య రాష్ట్రానికి సంబంధించిన విషయం. అట్టి విద్యా విషయాలన్ని రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రస్తావించాలి. పార్లమెంటుదాకా రాకూడదు— అన్నారు ఆహారశాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం.

పంచాయతీరాజ్ సంస్థలకు విద్యతో ఎట్టి సంబంధం వుండ కూడదని, వాటి ఆధిపత్యంలో వున్న ఫలితంగా అక్రమమైన బదిలీలకు ఆశ్రిత పక్షపాతానికి ఆకరవవుతున్నదని శ్రీ యల్. డి. శర్మ పేర్కొన్నారు.

విద్యా విషయమై పంచాయతీరాజ్ సంస్థల పాత్రపై విద్యా విషయక సంఘం చేసిన సిఫార్సులను విద్యా మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నదని డిప్యూటీ మంత్రి శ్రీ అన్నాసాహెబ్ సిందే తెలియజేశారు.

అంతకుముందు మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, పంచాయతీ సంస్థల ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో పురోభివృద్ధి సాధించినట్టు ఒక సంఘం భావిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో గోధుమ, చక్కెర పరిస్థితి

శ్రీ జి. డి. కురేషి వివరణ

హైదరాబాద్, జూలై 26 :— అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలకు ఆగస్టు నెల గోధుమ కోటాలు పెంచబడినవనీ, హైదరాబాదు నగరానికి మాత్రం తక్కువ కేటాయింపు జరిగినదనీ, రేషనింగు డైరెక్టరు శ్రీ జి. దస్తగిరి కురేషి ఆంధ్రప్రభ విలేఖరికి తెలియజేశారు.

ఆయన యింకా యీ క్రింది వివరాలను తెలియజేశారు:

"రాష్ట్రానికి ఆగస్టు నెలకు 10,000 టన్నుల గోధుమ కేటాయించబడినది. హైదరాబాదు నగరంలో గోధుమ వాడకం తగ్గడంవల్ల ప్రతినెలా యీ నగరానికి కేటాయించుచున్న 3,500 టన్నుల కోటా 2,159 టన్నులకు తగ్గించబడింది. అనంతపురం ఆగస్టుకోటా వెయ్యి టన్నులనుండి 1,500 టన్నులకు, చిత్తూరు, విశాఖపట్నాలకు 800 టన్నుల నుండి వెయ్యి టన్నులకు పెంచడమైనది.

ఆంధ్రప్రదేశ్‌కు ఆగస్టు నెలకు 12,870 టన్నుల చక్కెర కేటాయించబడినది. హైదరాబాదునగర ఆగస్టు నెల కోటా 3,229 టన్నుల నుండి 2,768 టన్నులకు తగ్గించబడినది. గుంటూరు జిల్లా కోటా 800 టన్నులనుండి 1,030 టన్నులకు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరిజిల్లాల ఒక్కొక్కదానికి 500 టన్నుల కోటాను 720 టను లకు పెంచడమైనది. మామూలుగా కేటాయించబడినవికాక, [?] వెయ్యి టన్నులు అదనంగా అందినది.

సనత్‌నగర్ గిడ్డంగులలో 23,000 టన్నుల సన్నబియ్యము, 11,000 టన్నుల ముతక బియ్యము యీనాడు నిలువ ఉన్నవి.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 27:—

వెండి 1 కిలో గ్రాం.	365.00
చిల్లర 10 గ్రాములు	3.70
వేరుశనగ కెర్నల్స్ 80 కె. జి. యస్.	182.00
వేరుశనగనూనె ఎక్స్ ప్రెస్ పన్నులతో మద్రాస్ గోడౌన్‌వద్ద	466.00
తిరుపత్తూరు ఆముదం ఎక్స్‌ప్రెస్ పన్నులతో మద్రాసుగోడౌన్	340.00
కొబ్బరి నూనె 16.06 కె. జి. ఎస్.	57.50
వేరుశనగనూనె కేక్ 72కె.జి.ఎస్.	52.00

క్రీడాలోకం

పోర్చుగల్‌పై ఇంగ్లండ్ గెలుపు

లండన్, జూలై 27:— నిన్న వెంబ్లీ స్టేడియంలో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్పు రెండవ సెమీ ఫైనలులో, పోర్చుగల్‌ను 2—1 గోల్సుతో ఓడించి, ఇంగ్లండ్ ఫైనలుకు చేరింది. జూలీరిమెట్ ట్రోఫీకై ఇంగ్లండ్ — పశ్చిమ జర్మనీలమధ్య ఫైనల్ శనివారం జరుగును.

నిన్నటి పోటీ చూడడానికి వచ్చిన 90,000 మంది అశేష ప్రేక్షకులకు, ఈ పోటీ ఎంతో ఆనందం కల్గించింది. ఆటలో నేర్పరితనమేకాక బహుసౌమ్యంగా జరగటం, పోటీ ముఖ్యవిశేషం. దీనికి ఉభయజట్లులను మెచ్చాలి.

ఆట ప్రారంభంనుంచి పోర్చుగల్ ఫార్వర్డులు, ఇంగ్లండ్ డిఫెన్సుకు ఊపిరాడనివ్వలేదు. అయితే ఎక్కడికక్కడ వారు చొరవ [?] జరిగింది. ముఖ్యంగా స్టైల్స్, గోలుకీపర్ బ్యాంక్సు ఎంతో ప్రతిభతోఆడారు.

ఇంగ్లండ్‌కు రెండు గోల్సు బాబీచార్లటన్ పోర్చుగల్‌కు యుజేబియో గోలుచేశారు.

ఇంగ్లండ్ గోలుకీపరు చూపిన ప్రతిభలో సగమైనా పోర్చుగల్ గోలుకీపర్ చూపగల్గినట్లయితే ఇంగ్లండ్ రెండుగోల్సు చేయడం కష్టమయ్యేది. ఈటోర్నమెంటులోని మేటి ఫార్వర్డ్‌గా ఎంచబడుచున్న యుజేబియో (పోర్చుగలు)ను జాగ్రత్తగా కాపలాకాచారు.

ఇంకా ఆట 7 నిముషాలుండగా, స్కోరు సమం చేయటానికి పోర్చుగల్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఆఖరి నిముషాలలో పోర్చుగల్ వారి పట్టుదల, తీవ్రత, ఇంగ్లండ్ డిఫెన్సువారి ప్రతిఘటన వర్ణనాతీతం.

పోటీ అనంతరం తన జట్టు ఓడినందుకు ప్రపంచమేటి యుజేబియో, నిండు కన్నీరుతో డ్రెస్సింగ్‌రూము చేరాడు.

ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్పు ఫైనల్‌కు ఇంగ్లండ్ రావటం ఇదే ప్రథమం.

రహీం ఫుట్‌బాల్

హైదరాబాద్, జూలై 27:— రహీం ఫుట్‌బాల్‌లో సెంట్రల్ పోలీసు లైన్సు, గ్రాస్‌హాపర్స్ మధ్య నిన్న జరిగిన పోటీ 1—1 తో సమమయింది. దీంతో సెంట్రల్ పోలీసులైన్సుకు 21 పాయింట్లు వచ్చాయి.

ఎ. పి. సెక్రటేరియట్, హైదరాబాద్ రోవర్సుల మధ్య పోటీ పూర్తికాలేదు. ఆట ఇంకా 7 నిముషాలుండగా రఫరీంగు సరిగా లేదను ఆరోపణతో సెక్రటేరియట్ జట్టు ఆటనుండి ఉపసంహరించుకుంది.

విశాఖ ఫుట్‌బాల్

విశాఖపట్నం, జూలై 27:— ఇప్పుడు జరుగుచున్న బొమ్మిడి సత్యనారాయణ ఫుట్‌బాల్ టోర్నమెంటులో ఐ. యన్. యస్. సర్కార్సును పోర్టు జింఖానా 7—0 గోల్సుతో ఓడించింది.

బైండర్లు కావలెను

కాంట్రాక్టు పద్ధతిని బుక్‌వర్క్ చేయుటకు బైండర్లు కావలెను.

శ్రీ గిరిజా వాణి పబ్లిషర్స్
మెయిన్‌బజార్, విజయవాడ—1.

ఇల్లు అమ్మకమునకు

గవర్నరుపేటలో బీసెంటురోడ్డుపై లైఫ్ ఇన్స్యూరెన్సు ఆఫీసుకు ఎదురుగా గల ఇల్లు అమ్మబడును. మొత్తంస్థలం 608 చ. గజాలు ఇల్లు 260 చ. గజాలు. ఆఫీసులకు, వ్యాపారస్తులకు అనువైనది. అవసరమునవారు:

పి. శేషగిరి రావు,
పో: 6019, లక్ష్మి టాకీసు ఎదురుగా
పి.టి.ఐ. ఆఫీసు, ఏలూరురోడ్డు,
విజయవాడ—2.

నేడే విడుదల!
అలంకార్-విశాఖపట్టణం, జయశ్రీటాకీస్-రాజమండి



నేడే చూడండి!
బెంగుళూరు - గీత, గోపాల్ థియేటర్లలో
రోజూ 3 ఆటలు



ఫిలిప్స్

వాడండి
పనితనంలో
విధానంలో
అసమానమైనది

అధునాతన పరిశోధన, నాణ్యతే ప్రధాన ఆశయము. రేడియో పరిశ్రమలో ఫిలిప్సను నాయకులుగా జేసినవి. నాణ్యమునకు, నమ్మకమునకు ఫిలిప్స పెట్టినది పేరు అంటే ఆశ్చర్యములేదు.



మేజర్
మోడలు: B5CA57A
6 వాల్వులు; 4 వేవు బ్యాండులు, ఏసికి మాత్రము
వెల: రూ. 645/-లు ఎక్సైజు సుంకంతో సహా
(ఇతర పన్నులు అదనము)

మీరు రేడియో కొనేముందు నిపుణుని అడగండి—ఫిలిప్స్ రేడియో డీలరును అడగండి

మీకు సరిపోయే రేడియోను తీసుకోడానికి మీ ఫిలిప్స్ రేడియో డీలరును సహాకరించ నివ్వండి. గమనించండి, అతను ఫిలిప్స్ ఫ్యాక్టరీలో తర్ఫీదు పొందిన నిపుణుడు అతడు. మీరు ఫిలిప్స్ రేడియో కొంటే దాని గ్యారంటీ కార్డువల్ల ఏ ఫిలిప్స్ రేడియో డీలరు నైపుణ్యమైన సేవనైనా పొందగలరు. మీరు ఫిలిప్స్ రేడియోను ఎక్కడ కొన్నానసరే గ్యారంటీ గడువుకాలంలో ఉచితమైన సేవను పొందగలరు. కాబట్టి గ్యారంటీ కార్డును సేవ కోసం మరిచిపోకండి

ఫిలెట్టా సూపరు
మోడలు: B3CA47U/03
5 వాల్వులు; 3 వేవు బ్యాండులు, ఏసి/డిసిలకు
వెల: రూ. 325/-లు ఎక్సైజు సుంకంతో సహా
(ఇతర పన్నులు అదనము)



మైనర్
మోడలు: B4CA57A
6 వాల్వులు; 4 వేవు బ్యాండులు, ఏసికి మాత్రము
వెల: రూ. 485/-లు ఎక్సైజు సుంకంతో సహా
(ఇతర పన్నులు అదనము)

శ్రేష్ఠతా చూచేది? పొందండి
ఫిలిప్స్ రేడియో
PHILIPS

అధికారంపొందిన ఫిలిప్స్ రేడియో డీలర్లు:

చంద్రమోహన్ & కంపెని, ట్రంక్ రోడ్, కడప.
వాసవి జనరల్ ట్రేడర్స్, తిమ్మనచర్ల పోస్టు, గుంతకల్.
సినీ ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్, రేడియో సేల్స్ అండ్ సర్వీస్, మదనపల్లి.
వైజాగ్ రేడియో కంపెని, మెయిన్ రోడ్, విశాఖపట్నం.
సిటి ఎంపోరియమ్, స్టేషన్ రోడ్, [?]పేట ఏలూరు.
కె.యస్. కోసగీ & సన్స్, చౌక్ బజార్, కర్నూలు.
సాయినాథన్ & కంపెని, ట్రంక్ రోడ్, నెల్లూరు.
మోడరన్ ఆటో స్టోర్సు, కాన్వెంట్ వీధి, విజయవాడ.
విజయ & కంపెని, మెయిన్ రోడ్, గుంటూరు.
నేషనల్ సౌండ్ ఎంజినీరింగ్ వర్క్సు మెయిన్ రోడ్, కాకినాడ.
సిటీ ఎంపోరియమ్, రాష్ట్రపతి రోడ్, తణుకు.

Printed and Published by S V Swamy B.A on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

RA PRABHA VIJAYAWADA
ANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ ★★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

Regd. No. H-4

సంపుటి 31 సంచిక : 205 విజయవాడ 29.7.1966 శుక్రవారం 6 పేజీలు , 10 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

వార నిర్ణయిస్తులు ఎజంట్లుగల పదేశాలలో

	రు పై	రు పై
ఒక నెలకు	3—25	3—85
3 నెలలకు	9—50	11—50
6 నెలలకు	19—00	23—00
1 సంవత్సరానికి	38—00	46—00

ఈ రేట్లు అడ్వాన్సుగా చందా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

అయిదు అడుగుల పత్రిక

లండన్, జూలై 28:— బ్రిటన్‌లోకల్లా పెద్ద పత్రిక పేరు 'కింగ్స్ విన్ మిర్రర్'. దీని పొడవు అయిదు అడుగులు. వెడల్పు మూడున్నర అడుగులు. దీన్ని ఈ నెల 23 వ నుంచీ నార్‌ఫోక్‌లో ప్రదర్శిస్తున్నారు. దీన్ని టౌన్ కౌన్సిలు ప్రచురిస్తోంది. ఇది పన్నెండు పేజీల పత్రిక. ఈ పట్టణ చరిత్రంతా దీంట్లో వర్ణించబడుతుంది. విప్పితే పెద్ద చాపంతా—పడలపెడితే ద్రష్టం అంతా వుంటుంది.

కార్మిక సమస్యల పరిశీలనకు జాతీయస్థాయిలో ప్రత్యేక కమిషన్

రాష్ట్ర మంత్రుల సమావేశంలో శ్రీ జగ్‌జీవన్ రామ్ ప్రకటన

వేతనాలు స్తంభింపజేస్తే శ్రామిక జనం అనేక కష్టనష్టాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరిక

'సరసమైన ధరలకు నిత్యావసర సామగ్రి సప్లయి అవసరం'

న్యూఢిల్లీ, జూలై 28:— గత అనుభవాన్ని, భవిష్యత్తులో ఎదురుకాగల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్మికవిధానాలను, కార్మికసమస్యలను నిర్మాణాత్మకమైన ప్రాతిపదికపై పునఃపరిశీలించే నిమిత్తం 'జాతీయ లేబర్ కమిషన్'ను ఏర్పాటుచేయడానికి భారతప్రభుత్వం ఉద్దేశిస్తున్నది.

కేంద్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల మంత్రి శ్రీ జగ్‌జీవన్ రావ్ నేడు ఇక్కడ రాష్ట్ర కార్మిక మంత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తూ ఈ విషయం ప్రకటించారు.

'జాతీయ కార్మిక విచారణసంఘాన్ని ఏర్పాటుచేసే సమస్యగురించి ప్రభుత్వం కొద్దికాలంగా ఆలోచిస్తున్నదని ఆయన అన్నారు.

1930 ప్రాంతంలో రాయల్‌కమిషన్ నియమించినినాటికి, నేటికి దేశపారిశ్రామిక రంగం పూర్తిగా మారిపోయిందని, పారిశ్రామిక ఉత్పత్తిలోకూడా విశేషమైన వైవిధ్యం ఏర్పడిందని ఆయన అన్నారు.

దేశపారిశ్రామిక జీవనంలో నూతనంగా అవతరించిన ప్రభుత్వరంగంనానాటికివిస్తరిల్లుతున్న దృష్ట్యాను, కార్మిక, యాజమాన్య వర్గాల స్వరూపస్వభావాలలో మార్పులదృష్ట్యాను గతకాలంలో మనం గడించిన అనుభవాన్ని, భవిష్యత్తులో ఎదురుకాగల ప్రత్యేకావసరాలను గమనించి నిర్మాణాత్మకమైన ప్రాతిపదికపై కార్మికవిధానాలను, కార్మిక సమస్యలను పునఃపరిశీలించడం ఎంతైనా అవసరమని శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఉద్ఘాటించారు.

ఈకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వాలు తమ తమ అభిప్రాయాలు తెలియజేయాలని, దానివిధులు, పరిశీలనాంశాలపై కూడా యథోచితమైన సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు.

వేతనాల స్తంభనకు వ్యతిరేకత

వేతనాలు స్తంభింపజేయాలన్న సూచనను శ్రీ జగ్‌జీవన్‌రామ్ తమ ప్రసంగంలో తీవ్రంగా వ్యతిరేకించారు.

దేశప్రస్తుత ఆర్థికస్థితిగతులను బట్టి చూసినట్లయితే కార్మికులు కోరిన ప్రకారం వేతనాలను పూర్తిగా హెచ్చించడానికి అవకాశం లేదనిమాట నిజమే అయినప్పటికీ, వేతనాలను మొత్తంగా స్తంభింపజేయాలన్న సూచన మాత్రం ఏవిధంగా కూడా ఆచరణసాధ్యం కాదని; దైనందినజీవనం ఇప్పటికే దుర్భరమైపోయి [illegible] కార్మికులు ఇంకా అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందని, ఆయన అన్నారు.

కార్మికులకు సరసమైన రేట్లపై నిత్య జీవితావసరవస్తువులు లభింపజేయడానికి ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు.

ఇది జరుగనినాడు కార్మికులను నిగ్రహింపడం కష్టసాధ్యం కావడమేగాక, రానురాను అనేక చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని శ్రీ జగ్‌జీవన్‌రామ్ హెచ్చరించారు.

గడిచిన కొన్ని నెలల్లోను ధరల ప్రమాణాలు విస్తృతరూపం ధరించినవని, దీనిఫలితంగా కార్మికవర్గాలలో నిరోజు కారోజు అలజడి పెచ్చుపెరిగిపోతున్నదని, వేతనాలు, లేదా కరువు భత్యాన్ని పెంచాలని కార్మికులు నేడో రేపో మరింత పెద్దపెట్టున ఆందోళన సాగించడం అనివార్యం కావచ్చునని ఆయన అన్నారు.

కాబట్టి, పారిశ్రామికరంగంలో ప్రశాంత పరిస్థితిని కొనసాగించడానికిగాను, యజమానులు ఇక ఎంతమాత్రం ఉపేక్షచేయకుండా కార్మికుల నిమిత్తం చౌకడిపోలు, లేదా వినియోగదార్ల విక్రయశాలలను నెలకొల్పడానికి పూనుకోవాలని, ఇది వారి కనీసకర్తవ్యమని శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఉద్బోధించారు.

ప్రస్తుతం ఈ పథకం ప్రైవేట్‌రంగంలో 65 శాతం, ప్రభుత్వరంగంలో 90 శాతం మేరకు మాత్రమే నిర్వహించబడుతున్నదని ఆయన విమర్శించారు.

దేశంలో వివిధ కార్మిక సమస్యలపల్ల ఉత్పన్నమయేపరిస్థితులను ఎదుర్కొనే నిమిత్తం ఇటు కేంద్రంలోను రాష్ట్రాలలోను పాలక యంత్రాంగాన్ని తగువిధంగా తీర్చిదిద్దడం అత్యవసరమని కూడా శ్రీ జగ్‌జీవన్‌రామ్ వాక్కాణించారు.

ఎర్రకాలువకు వరద

వరిపైరుకు నష్టం

తాడేపల్లిగూడెం, జూలై 28.— ఎర్రకాలువ, ఎనమద్రు మురుగుకాలువ రెండూ పొంగడంవల్లఆ కాలువల కిరువైపులాగల కొన్ని వేల యెకరాల వినాగాజిపై రులు నీటిపాలైనవి నేడే రెండవ హెచ్చరిక అందింది నాకాలువ గట్టుపై గస్తీ తిరుగవలసిందిగాపోలీసుదళాలు పంపబడినవని పోలీసు సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ వి. రామచంద్రుడు ఆంధ్రప్రభ విలేఖరికి తెలియజేశారు. అనంతపల్లివద్ద నేటి మధ్యాహ్నం 12 గంటలకునీటి మట్టం 87 అడుగులుంది.ఇంకా పెరుగుతుంది వారం పల్లి రైలువంతెనకు అడుగున్నరక్రిందుగా నీరు ప్రవహిస్తోంది. పందిమూరుఆక్విడక్ట్ వద్ద నేటి సాయంత్రం 6 గంటలకు 31.2 అడుగులున్నది. తహసీలుదారు శ్రీ పి.వి.సుబ్బారావు నేడు యీ ప్రాంతాలను చూశారు.తాడేపల్లిగూడెం పల్లపు ప్రాంతాలలో నడుములోతు నీరు ప్రవహిస్తోంది. ఇచట ఇప్పటికి 10 దిక్కులవాన కురిసింది.



రాష్ట్ర రాజకీయ సుస్థిరతకు బ్రహ్మానందరెడ్డి నాయకత్వం

అవసరమని ముఖ్యమంత్రి జన్మదినోత్సవ సభలో శ్రీ చెన్నారెడ్డి అభిభాషణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] విజయవాడ, జూలై 28:— రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతకు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వం అవసరమని, రాష్ట్ర శ్రేయస్సుకు దీర్ఘకాలం మరింత కృషిచేయడానికి భగవంతు డాయనకు ఆయురారోగ్య ఇశ్వర్యాలను ప్రసాదించాలని ఆర్థికమంత్రి డాక్టర్ యం. చెన్నారెడ్డి నేటి సాయంత్రం ఇక్కడ అభిభాషించారు.

సిటీ కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన నేటి సాయంత్రం కాంగ్రెసు కార్యాలయంలో జరిగి, ముఖ్యమంత్రి 58 వ జన్మదినోత్సవ సభకు అధ్యక్షత వహిస్తూ డాక్టర్ చెన్నారెడ్డి పై విధంగా అన్నారు.

కాంగ్రెసు కార్యాలయంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ సంజీవరెడ్డి చిత్రపటాలకు సుంచారు ఉదయం పూజాదికాలు నిర్వర్తించారు. ఈ సమావేశం శ్రీ జి. సాంబయ్య వేదప్రవచనాలతో ఆరంభమైంది

సిటీ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జి. ఎస్ రాజు మంత్రికి స్వాగతం ఇచ్చారు.

డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షఉపన్యాసంచేస్తూ రాష్ట్రంలో ఆర్థిక సుస్థిరతను సాధించి కేంద్రంతోను, పొరుగు రాష్ట్రాలతోను సత్సంబంధాలను పెంపొందింపగల పటుతర నాయకత్వం నేడు రాష్ట్రానికి అవసరమని, ఇందుకు శ్రీ బ్రహ్మానందరెడ్డి తగిన వ్యక్తి అని అభిభాషించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక వనరుల ప్రోత్సాహానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం

(మిగతా 3 వ పేజీలో)

రాష్ట్రపతి ఢిల్లీ రాక

న్యూ ఢిల్లీ, జూలై 28 :— రాష్ట్రపతి రాధాకృష్ణన్ మూడు రోజులపాటు మైసూరు, కేరళ రాష్ట్రములలో పర్యటించి, తిరిగి నేడు రాజధానికి చేరుకున్నారు.

న్యూ ఢిల్లీ, జూలై 28 :— ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆహ్వానంపై బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ దేశంలో ఆరురోజుల పర్యటనకై అక్టోబరు 11 వ తేదీన ఇక్కడికి రానున్నట్లు తెలిసింది.

శ్రీ విల్సన్ పర్యటన కార్యక్రమం వివరాలింకా నిర్ణయించవలసి ఉంది.

'ఇండొనీసియా ప్రధానిని ఇప్పటికీ నేనే'

— సుకర్నో ప్రకటన

జకార్తా, జూలై 28:— తను ఇప్పటికీ ప్రధానమంత్రిగానే ఉన్నట్లు ప్రెసిడెంట్ సుకర్నో నేడిక్కడ ప్రకటించి అందరినీఆశ్చర్య చకితులను కావించారు.

మలేసియాపట్ల ప్రతిఘటన ఉద్యమానికి స్వస్తి చెప్పడంకల్ల అని, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నదని, సబాహ్, సారవాక్‌లలో రెఫరెండం జరిగేవరకూ అది కొనసాగుతూనే ఉండగలదని ఆయన తెలియజేశారు.

నేడిక్కడ ప్రభుత్వ భవనంలో నూతన మంత్రివర్గాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భంలో దానికి ప్రారంభోత్సవం జరుపుతూ ప్రెసిడెంట్ సుకర్నో అత్యంత ఉద్రిక్తులై ప్రసంగించారు.

కడచిన సోమవారంనాడు ఇండొనీసియాలో నూతనమంత్రివర్గం ఏర్పడినట్లు ప్రకటించడం జరిగింది. కొత్తమంత్రి వర్గానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సుహార్తో, ప్రెసిడెంట్ సుకర్నో ఇకమీదట ప్రధానిగాఉండబోరని స్పష్టంచేశారు కూడా.

కడచిన నెలలో బాంగ్‌కాక్‌లో ఒక ఒప్పందం జరిగిన కారణంగా ఇండొనీసియా, మలేసియాల మధ్య వివాదంకూడా అంతమైంది. ఈ ఒప్పందాన్ని మలేసియాపార్లమెంటు ధృవీకరించింది. అయితే దీనిని ఇండొనీసియా ప్రభుత్వం ఇంకా ధృవీకరించవలసిఉన్నది.

వారి ఇట్టి పరిస్థితులలో ప్రెసిడెంట్ సుకర్నో పై విధంగా ప్రకటించడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకపోదు.

ప్రెసిడెంట్ సుకర్నో తన ప్రసంగంలో మరికొన్ని సూచనలు కూడా చేశారు. మనీలా ఒప్పందాన్ని అమలు పరచవలసినదని, సబాహ్, సారవాక్‌లలో ప్రజాస్వామిక పద్ధతిపై రెఫరెండం జరుపవలసినదని మలేసియా ప్రధాని తుంకు అబ్దుల్ రహమాన్‌ను ఆయనకోరారు. కొత్తమంత్రివర్గం ఏర్పడినపిదప తను ప్రధాని పదవినుండి వైదొలగినట్లు మలేసియారేడియో బ్రిటిష్ రేడియోలు ప్రచారం చేస్తూ ఉండడాన్ని ప్రెసిడెంట్ సుకర్నో విమర్శించారు.

"కొత్త మంత్రివర్గంలో ఇప్పటికీ నేను ప్రధానినే. కొత్త మంత్రివర్గం అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ సుహార్తోసహా మంత్రులందరూ నా సహచరులు" అని ఆయన ప్రకటించారు.

తనకు గల ఉన్నతాధికారాలను జనరల్ సుహార్తోకు దత్తంచేశానన్న వార్తలను ఆయన ఖండించారు.

నిరుపేదల బహ్మానందం

హైదరాబాద్, జూలై 28:—నగరంలోని అనాథ శరణాలయాలలో వుంటున్న మూడువేలమందికిపైగా అనాథులు నేటి ఉదయం ఆశ్చర్యానందాలలో మునిగితేలారు. ఎవరో ఒకదాత తనపేరు బహిర్గతం చేయకుండా నేడుముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అనాథులందరికీ ఒక్కొక్క మిఠాయి ఉబ్బాను బహూకరించారు.

బహుమతిగా ఇచ్చిన ప్రతిపెట్టెలోనేడు జరుగుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి జన్మదినోత్సవాన, ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలకు మాతో ప్రార్థనలతో పాల్గొన వేడికోళ్ళు—దాతఃఒక శ్రేయోభిలాషి" అని ఒక లేఖ వుంది.

ఈ అజ్ఞాతదాత కానుకలను బషీర్‌బాగ్ పేట,రుకాకుత్‌పురాలలోగలవృద్ధుల, అంగవైకల్యుల శరణాలయాలు ముషీరాబాద్‌లోని వృద్ధుల శరణాలయం, నూలాలీలోని కుష్ఠురోగుల శరణాలయం, కూకట్పల్లిలోగల శిశుసంరక్షణ రోగుల పునరావాసకేంద్రం, మెహిదీపట్నంలోగల 'ఆరన్‌గుడ్'గోల్కొండలోని 'రాధాకృష్ణన్ హోమ్'. హైదరాబాద్‌లోని 'అనిసుల్‌ముర్బా', మలక్‌పేటలో గల అంధుల పాఠశాల, సికింద్రాబాద్‌లో గల 'విలంటు శరణాలయం' వై. యం. సి. ఎ. బాలురకేంద్రం, సెంట్ జోసెఫ్ అనాథ శరణాలయం, సెంట్ ఫ్రాన్సిస్ అనాథశరణాలయంలలో వుంటున్నవారికి ఇచ్చారు.

ఈ అనాథ శరణాలయాలలోని వారంతా ఈ సంబరంలో సంతోషనందాతిరేకాలతో సమావేశమై ముఖ్యమంత్రి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ, ఆయన జన్మదినోత్సవం జరుపుకున్నారు.

ఇండియాపట్ల పశ్చిమయూరప్ దేశాల సుహృద్భావం

ఆర్థికమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 28:— పశ్చిమయూరప్‌లో ఇటీవల తాను పర్యటించిన అయిదు దేశాలలోను బ్రిటన్, ఫ్రాన్స్, పశ్చిమజర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌లో భారతదేశంపట్ల విశేషమైన సుహృద్భావం కానవచ్చిందని, 'మన కష్టాలు, సమస్యలను అవగాహన చేసుకొన్నట్లు తమ ప్రభుత్వాలు [illegible]' అని ఆర్థికమంత్రి శ్రీ [illegible] చౌధురి నేడు లోక్‌సభలో ఉద్ఘాటించారు.

తన విదేశపర్యటనపై సభలో ఒక ప్రకటనచేస్తూ, ఇండియా ఆర్థికవిధానాన్ని, సుస్థిర ప్రాతిపదికపై ఆర్థికాభివృద్ధిసాధనకు గైకొంటున్న చర్యలను, ప్రత్యేకించి దిగుమతుల సడలింపును ఆ దేశాలవారంతా ప్రశంసించారని శ్రీ చౌధురి అన్నారు.

అభివృద్ధిచెందుతున్న దేశంగా, ఇండియా అనేక దేశాలకంటె ఎంతో ముందడుగువేసిన విషయాన్ని వారంతా గుర్తించారని కూడా శ్రీ చౌధురి అన్నారు.

విద్యుచ్ఛక్తివాడకంపై ఆంక్షలు ఆగస్టు 1 నుండి సడలింపు

— జె. వి. ప్రకటన

హైదరాబాద్, జులై 28:— విద్యుచ్ఛక్తి వాడకంపై గల నిర్బంధాలన్నీ ఆగస్టు మొదటి తేదీ నుంచి సడలించబడగలవని విద్యుచ్ఛక్తిబోర్డు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావు నేడు యిక్కడ అన్నారు.

అప్పటికి మొత్తం అవసరమైనది 258 మెగావాట్ల విద్యుచ్ఛక్తే అయినా, 306 మెగావాట్ల విద్యుచ్ఛక్తి లభ్యంకాగలదు

అయితే, నిర్బంధాలు సడలించగానే విద్యుచ్ఛక్తి వాడకానికిఎక్కువ గిరాకీ ఏర్పడగలదని శ్రీ నరసింగరావు భావిస్తున్నారు. ఈ గిరాకీని తట్టుకోవడానికిగాను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో కొత్తగూడెంలో 60 మెగావాట్ల శక్తిగల మూడు సెట్లను పోర్టు ఏర్పాటుచేస్తున్నదనీ, ఒక 60 మెగావాట్ల సెట్టు డిసెంబర్‌లో పని ప్రారంభించగలవని ఆయనఅన్నారు.

కొత్తగూడెం చతుర్థ ప్రణాళికాకాలం ముగిసేనాటికి పదిలక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తిచేసే కేంద్రంగా అభివృద్ధి చెయ్యడానికి వీలుగా నిపుణులు 60 మెగావాట్లని మూడు సెట్లకు బదులు రెండు 125 మెగావాట్ల సెట్లనే ఏర్పాటు చెయ్యదగునని సూచించారు.

రామగుండంలో 200 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పాదనకు డాక్టర్ ధర్మతేజ సూచించిన ప్రాజెక్టు విఫలమైంది. ఆ ప్రాజెక్టునిప్పుడు కొత్తగూడెంలో యూనిట్లు పెంపుదలద్వారా కేంద్రం భర్తీచేసుకొంది.

"గత అయిదు మాసాలలోను రాష్ట్రం మున్నెన్నడు కనివిని ఎరుగనివిద్యుచ్ఛక్తి కొరతను ఎదుర్కొన్నది. దీనికి హైడల్ ఉత్పాదనకు కావలసిన జలం లేకపోవడమే కారణం.

"రామగుండంలోని 30 మెగావాట్ల ఇంగ్రాబాయిలర్ యంత్రాలు సరిగా పనిచెయ్యక చిక్కు ఏర్పడ్డది. నిజాంసాగర్‌లోని పది మెగావాట్ల విద్యుత్కేంద్రం జనరేటర్లు మూసివేయబడ్డాయి. గాస్ — టర్బో సెట్ల ద్వారా ఉత్పత్తి చెయ్యాలను కుంటే యూనిట్‌కు 47 పైసలవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు మైసూర్ సప్లయి చేస్తున్న 20 మెగావాట్ల విద్యుచ్ఛక్తి మాత్రమే ఈసమయంలో సాయపడింది" అని శ్రీ నరసింగరావు అన్నారు.

కూచ్ బిహార్ సరిహద్దులో పాక్ అకృత్యాలు

కలకత్తా, జూలై 28:— సాయుధ పాకిస్తానీ దుండగులు భారత భూభాగమైన కూచ్‌బీహారులో జులై 26 వ తేదీన అక్రమంగా ప్రవేశించి ఆ ప్రాంతంలో గస్తీ చర్యలను చేస్తున్న [illegible] దాడిచేయగా, వారిలో ఒకరికి [illegible] గాయాలు తగిలినవి. గాయపడినవానిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.

తూర్పు పాకిస్తాన్ రంగపూర్ జిల్లా కాట్గిర్ గ్రామానికి చెందిన యీ దుండగులు దురాగతం జరిపిన వెంటనే తమ భూభాగంలోకి పారిపోయారు.

జులై 27 వ తేదీన భారత భూభాగంలో నివసించు వారికిచెందిన పశువులను తోలుకుని పోవుచున్న పాకిస్తానీ దుండగులపై దినాజపూర్‌జిల్లా సోనాపులిభూమ్‌లోని భారత గస్తీదళంవారు నాలుగు పర్యాయాలు కాల్పులు జరిపారు. కాని పాకిస్తానీలు తప్పించుకుని పారిపోయారు.

అవిశ్వాస తీర్మానం ఓటమి

లక్నో, జులై 28 :— ఉత్తరప్రదేశ్ విధానసభలో శ్రీమతి సుచేత కృపలానీపై వచ్చిన అవిశ్వాసతీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 100 మంది, ప్రతికూలంగా 229 మంది ఓటు చేశారు.

అబ్దుల్లాతో జయప్రకాశ్ సమావేశ అవకాశం

సర్వోదయ నాయకుని చర్చలకు ప్రభుత్వం అనుమతించే సూచన

న్యూ ఢిల్లీ, జులై 28 :— ప్రస్తుతం మద్రాసు రాష్ట్రంలో కొడైకెనాలులో డిటెన్షన్‌లో ఉన్న షేక్ అబ్దుల్లా కాశ్మీర్ భారతదేశంలో శాశ్వతంగా విలీనం కావడాన్ని ఒప్పించగలడను విశ్వాసంతో భారతప్రభుత్వం పైనెల మొదట్లో అతనిని కలుసుకొనడానికి సర్వోదయ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్‌కు అనుమతి నివ్వగలదని భావించబడుతున్నది.

షేక్ అబ్దుల్లాను కలుసుకోవడానికి అనుమతి యివ్వవలసిందిగా శ్రీ జయప్రకాశ్ శ్రీమతి ఇందిరాగాంధికి లేఖ వ్రాసినమాట వాస్తవమని నేడు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే, శ్రీ జయప్రకాశ్ నారాయణ్ కు [illegible] సమాధానం [illegible]. జయప్రకాశ్ వ్రాసిన లేఖాంశాలు వివరంగా తెలియరాలేదు. కాశ్మీర్ భవిష్యత్తును, భారత పాకిస్తాన్ సంబంధాలను, కాశ్మీర్‌లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను, తాను స్వయంగా షేక్ అబ్దుల్లాతో ముఖాముఖి చర్చించదలచుకున్నట్లు శ్రీ జయప్రకాశ్ [illegible].

కాశ్మీర్ భారతదేశ అంతర్భాగం అను ప్రాతిపదికపై కాశ్మీర్ ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా శ్రీ జయప్రకాశ్ షేక్ అబ్దుల్లాను కోరగలడనీ, అందుకు షేక్ అబ్దుల్లా ఒప్పుకుంటే ప్రభుత్వం అతని విడుదల విషయం ఆలోచించగలదని భావించబడుచున్నది. ఫలితాలు పూర్తి అయిన తరువాత భారత యూనియన్‌లో కాశ్మీర్‌ను ఎంతవరకు విలీనం చేయవచ్చునను అంశంపై షేక్ అబ్దుల్లా కేంద్ర నాయకులతో సావధానంగా చర్చలు, సంప్రదింపులు జరపవచ్చునని [illegible] సూచించుచున్నారు.

అయితే, షేక్ అబ్దుల్లా మొండిపట్టు [illegible] ఒప్పుకుంటాడనే విషయం సందేహాస్పదమే.

భారీ విద్యుత్ కర్మాగారాల ప్రారంభానికి మరికొంతవ్యవధి

అవసరమని లోక్‌సభలో కె. యల్. రావు వివరణ

న్యూ ఢిల్లీ, జూలై 28:— విద్యుదుత్పాదనకు ముందడుగు వేయడాని కవసరమైన అఖిల భారత విద్యుచ్ఛక్తి గ్రిడ్ ఏర్పాటుకు, ప్రస్తుతం నిర్మాణంలో వున్న మూడు భారీ విద్యుత్ కర్మాగారాలు పని ప్రారంభించడానికి దేశం ఇంకా వేచివుండాలని జలవిద్యుచ్ఛక్తిశాఖ స్టేట్ మంత్రి డాక్టర్ కె. యల్. రావు నేడు లోక్‌సభలో ప్రకటించారు.

విద్యుచ్ఛక్తి అభివృద్ధికి అవసరమైన పెట్టుబడిని పెంచడానికి, ప్రైవేటు విద్యుచ్ఛక్తి సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై కంట్రోలును తీవ్రం చేయడానికి రూపొందించిన ఒక బిల్లు మొదటి పఠనంపై సాగిన చర్చను డాక్టర్ రావు ముగిస్తూ దేశ సౌభాగ్యానికి విద్యుచ్ఛక్తి ఉత్పత్తి విషయంలో ఈ ముందడుగు అవసరమని అన్నారు.

ఈ బిల్లుపై నేడు పగలంతా లోక్‌సభలో చర్చజరిగింది. దేశంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీలకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా చర్చించారు.

చంద్రుని చుట్టు తిరిగే కెమెరా

వాషింగ్టన్, జూలై 28:— అమెరికా జాతీయ అంతరిక్షపరిశోధనాసంస్థ [నాసా] ఆగస్టు 9 వ తేదీన రోదసిలోకి ఒక అత్యున్నత శక్తిగల కెమేరాను రాకెట్ సహాయంతో ప్రయోగించా లనుకుంటున్నది భూమినుంచి ప్రయోగించబడిన ఈకెమేరా మూడురోజుల పిదప చంద్రునిచుట్టూ పరిభ్రమించి ఫోటోలు తీస్తుంది.

చంద్రమండలాన్ని ప్రప్రథమంగా చేరి విజయం సాధించే అమెరికా రోదసీ యాత్రికులు దిగే ప్రాంతంలో వెయ్యి ఫోటోలను ఈ కెమేరా తీసి భూమికి ప్రసారం చేస్తుంది. ఈ కెమేరా బరువు 850 పౌన్లు వుంటుంది.

ఎంతోకాలంగా ఇట్టి ప్రయోగంచేయాలని ఉవ్విళ్లూరుతున్న శాస్త్రజ్ఞులు కెమేరాను 'అట్లాస్ — ఎజినా' రాకెట్‌తో ప్రయోగిస్తారు.

చంద్రమండలానికి ఈ కెమేరా 550 మైళ్ళ దూరంలో వుండగా ప్రధ ఇంధనం గల ఒక రెట్రో రాకెట్‌ను ప్రేల్చుతారు. ఇందువల్ల ఈ కెమేరా వేగం తగ్గి చంద్ర మండలాకర్షణకు గురి అవుతుంది.

కెమేరా అమర్చబడే ఈ ఉపగ్రహం చంద్రమండలానికి 125 — 1,150 మైళ్ల ఎత్తున చంద్రుని చుట్టూ మూడు నుంచి ఏడురోజులవరకు పరిభ్రమిస్తుంది. దీన్ని చంద్రమండలానికి 28 మైళ్ల దూరం వరకూ కూడా తీసుకు వెళ్ళడం సాధ్యపడవచ్చు.

1970 కి ముందుగానే అమెరికా అంతరిక్షయాత్రికులు దిగే చంద్రమండల ప్రాంతాలను, ఎక్కడ అపాయ సముద్రాలు మొదలైనవి వున్నవీ అనేకాన్ని పరిశోధించి ఈ కెమేరా తెలుపుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆశిస్తున్నది.

చిత్రజగత్తు



'ఏమిటండీ. . . రైలువచ్చి గుమ్మంలో నుంచున్నట్టు. . . తొందరగా తినేస్తున్నారేం?. . .'

'ఏంచెయ్యమంటావ్? జాన్న సందు యూపే. . . దోసెలు నోట్లో కిపోతున్నాయి!'



నోటీసు

వాక్లయింట్లు మెస్సర్స్ సనత్‌నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, సనత్‌నగర్, హైదరాబాద్, వారి అధ్యక్షులు శ్రీ యస్. పి. అగర్వాలాచే రిప్రజంటు చేయబడి, కృష్ణాజిల్లా, గుడివాడతాలూకా, కురుమద్దాలి గ్రామకాపురస్థులు గుళ్ళాపల్లి కామయ్య కుమారుడు శ్రీ గుళ్ళాపల్లి నరసింహారావు, మరియు గుళ్ళాపల్లి వెంకయ్య కుమారుడు గుళ్ళాపల్లి నరసింహారావుగార్లకు చెంది హైదరాబాద్ వెస్టుతాలూకాలోని బొబ్బుగూడ గ్రామములోని బ్లాకు నెం. 4 వార్డు నెం. 8 లోని సర్వే నెం. 20 గల ఒకయకరం భూమిని కొనుటకు అగ్రిమెంటు వ్రాసుకొన్నారు. వాక్లయింట్లు పైపేర్కొనబడిన భూమిని కొనుటకు ఎవరికైన ఏమైన అక్షేపణలున్న వారు వారి డాక్యుమెంట్లతో ది. 1—8—1966 వ గాని అంతకుముందుగా నాకు వ్రాసి తెలుసుకొనవచ్చును.

పైపేర్కొనబడిన భూమిచుట్టూ నా క్లయింట్ల తాలూకు భూమికలదు.

3—5—797, సి. ఓబులపతిచౌదరి, కింగ్‌కోటిరోడ్, అడ్వొకేటు.
హైదరాబాద్—1,
ఫోన్ నెం: 32413, ది. 24—7—66.

ఆగ్నేయ రైల్వే

లోకల్ ఎక్స్చేంజి టిక్కెట్టు పుస్తకములు వగైరా కనుబడుటలేదు

క్రిందతెల్పిన లోకల్ ఎక్స్చేంజి టిక్కెట్టు పుస్తకములు 7—7—66 వ సింహాచలం, వాల్తేరులమధ్య పోయినట్లు రిపోర్టు చేయబడినది.

(1) లోకల్ ఎక్స్చేంజి టిక్కెట్టు పుస్తకం. వ. 958750 నుంచి 958799 (అన్ని ఫాయిల్సు ఉపయోగించబడనివి) (2) లోకల్ ఎక్స్చేంజి టిక్కెట్ పుస్తకం వం. 941900 నుంచి 941999 (అన్ని ఫాయిల్సు ఉపయోగించ బడినవి) (3) ఎ.ఎం. 146 పుస్తకం నెం. 688300 నుంచి 688349 (300 నుంచి 317 వరకు ఉపయోగించబడినవి)

ఇవి మోసగింపు విధముగ వాడబడకుండ జాగ్రత్త పడవలసినదిగను, వీటిని చూచిన తోడనే దగ్గరనున్న రైల్వే స్టేషను మాస్టరుకు తెలియబరచ వలసినదిగను ప్రజలను ఇందుమూలముగ కోరడమైనది.

డివిజనల్ సూపరింటెండెంట్
(కమర్షియల్) వాల్తేరు.

హిందీ పదప్రయోగంపై లోకసభలో వాగ్యుద్ధం

న్యూఢిల్లీ, జూలై 28 :— కొన్ని హిందీ పదాలను ప్రయోగించడంలో ఉత్తరప్రదేశ్ సభ్యులు ఇరువురి మధ్య నిన్న లోకసభలో వాగ్యుద్ధం జరిగింది. 'ఏగందర గోళం లేకుండా మీరు హాయిగా ఇంగ్లీషులో మాట్లాడకూడదూ?' అని డి. యం. కె. సభ్యు డొకరనగానే సభఅంతా ఒక్కసారి గొల్లుమన్నది.

విజయనగరం తాలూకాలో నీటి ఎద్దడి

శ్రీ ఖాట్టం శ్రీరామమూర్తి విజ్ఞప్తి

విజయనగరం, జూలై 28:— శాసనసభ్యులు శ్రీ ఖాట్టం శ్రీరామమూర్తి ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:

"గత సంవత్సరంలో గొస్తాని రిజర్వాయర్ నిర్మాణకార్యంపై ప్రభుత్వం ఆరు ఇరిగేషన్ కాలువలను మూసివేసి నందువలన విజయనగరం, శృంగవరపుకోట తాలూకాలలో క్షామ పరిస్థితులు ఏర్పడినవని, జూన్ 1966 లో నీటిని విడుదలచేయగలమని ప్రభుత్వం హామీ యిచ్చినప్పటికీ అదింతవరకు అమలు కాలేదు. తత్ఫలితంగా సుమారు 14,000 ఎకరాలలో నాట్లు వేసేపని నిలిపివేయబడింది.

నీటికొరతవలన పశువులుకూడా ఇబ్బంది పడుతున్నవి. ఈనీటి ఎద్దడివలన ఆయకట్టు దారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సత్వరమే నీటిని విడుదలచేసి వేలాది ఎకరాలకు రక్షణ కల్పించాలి. (స. వి)

హైదరాబాద్ నూనెల మార్కెట్

హైదరాబాద్, జూలై 28:— వేరుశనగ నూనె ధరలు విపరీతంగా పెరగడం ఇక్కడ నూనెలింజలు, నూనెలమార్కెట్‌లోని విశేషం. వేరుశనగకాయలు, ఆముదంవిత్తనాలు మార్కెట్టుకు కొద్దిసరుకుమాత్రమే రావడంతో ఈ ధరలు మరింత పెరిగినవి. టోకువర్తకులు, పెద్దసంపతి ఉత్పత్తిదారులవలన వీటికి అధికగిరాకీ ఏర్పడుతున్నది. ధరలు ఈ క్రింది విధంగావున్నవి:

వేరుశనగకాయలు (మేలిరకం) రూ 195లు సమ్మర్ రు 185 (80 కిలో), ఆముదాలు రూ 152 లు, 'మహువా'విత్తులు రూ 164 (100కిలో) వేరుశనగనూనె: రూ 48—75, ఆముదం రూ 33—25 (10 కిలో) వేరుశనగపిట్టు రూ 48—50, ఆముదంపిట్టు రూ 32 (70 కిలో) వేరుశెనగనూనె (టాంకు) రూ 475) మహువానూనె (టాంకు) రు 430 లు.

శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ ద్వాదశి
1966 జులై 29 శుక్రవారం
శుద్ధ ద్వాదశి ప. 11—23 వరకు
మూల రా. 1—6 వరకు
వర్జ్యం: ఉ. 8—44 మొదలు 4—22 వరకు
రా11—28 మొదలు 1—06 వరకు

రెండురకాలు

దివ్యప్రేమ రెండురకాలు : ఒకటి—ప్రేమస్వరూపుడైన భగవానునికి తనలో భాగమైన సృష్టియెడ, జీవులయెడ నుండే దివ్యప్రేమ. రెండవది—ప్రియతముడైన భగవానునియెడ భక్తునికుండే దివ్యప్రేమ. అది వ్యక్తిగతం గానూ, తదతీతంగానూ కూడ విలసిల్లగలదు. అయితే, ఆ వ్యక్తిగతప్రేమ అపర ప్రకృతిచే దూషితమ్ము కానిది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 29, శుక్రవారం

చీకటి బజారు నిర్మూలన

అక్రమ లాభాలు ఆర్జించే దురాశతో ప్రజల నిత్య జీవితావసర వస్తు సముదాయాన్ని దాచి చీకటి వ్యాపారంచేస్తుండే వ్యాపారస్థులపై పంజాబు ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన దాడుల ఫలితంగా ఇప్పటికి 817 మంది వరకూ అరెస్టు చేయబడ్డారనీ, 612 కేసులను ఇంతవరకూ రిజిస్టరు చేయడం జరిగిందనీ తెలుస్తున్నది. చట్టవిరుద్ధంగా గిడ్డంగులలో దాచబడిన సరుకులు ఎన్నెన్నో బస్తాలకొలదిగానూ డబ్బాలకొలదిగానూ ఈ దాడుల సందర్భంలో బయటపడ్డాయి.

ఈ దాడుల విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసినదేమంటే, చాలవరకివి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలమీదనే జరిగాయి. చీకటి వ్యాపార నిర్మూలనం పేరట అధికారులు సామాన్యంగా చిన్న చిన్న వర్తకులమీదనే విరుచుకొని పడడం జరుగుతూ వుంటుంది. పెద్దయెత్తున చీకటి వ్యాపారం చేసేవారంతా యథేచ్ఛగా తమ పని తాము సాగిస్తూనేవుంటారు. వారి ఆటకట్టించే సాహసం అధికారు లొకపట్టాన చెయ్యరు. దీనికి కారణాలు అనేకరకాలుగా వుంటాయి. వాటిని ఊహించుకోడం ఏమంత కష్టంకాదు.

కానీ, పంజాబులో జరిగినది అటువంటిది కాదు. పెద్ద పెద్ద వ్యాపారస్థుల గిడ్డంగుల మీదనే నిస్సంకోచంగా ఈ దాడులు జరిగాయి. దాచిన దొంగ సరకు విపరీతంగా బయటపడేసరికి వ్యాపారస్థుల ప్రపంచం దద్దరిల్లిపోయింది. దాగిన దొంగ సరకు అంతట విస్తారంగా తనంతట తానే బయటపడ నారంభించి నందున మార్కెట్‌లో ధరలు వెంటనే కొంత తగ్గుముఖం పట్టాయి. పంజాబు ఇప్పుడు మామూలు మంత్రివర్గ పరిపాలన క్రింద లేదనీ, గవర్నరు ధర్మవీర స్వయంగా దానిని పరిపాలిస్తున్నాడనీ ఈ సందర్భంలో గుర్తుంచుకోడం అవసరం.

మామూలు మంత్రి వర్గాలు సాధించలేకుండా వున్న పనిని గవర్నరు పరిపాలన సాధించడాన్నిబట్టి దేశమంతటా గవర్నరు పరిపాలనలే శ్రేయస్కరములేమోయనిసామాన్య పౌరులకు అనిపించడం సహజం. కాని, గవర్నర్ల పరిపాలనలు తాత్కాలికములు గాక స్థిరమైనవైతే వాటికుండే దోషాలు వాటి కుంటాయి. కనుక, ఈ కారణాన దేశమంతటా గవర్నరు పరిపాలనలు రావాలని చెప్పవలసుపడదు గాని, పంజాబులో గవర్నరు పరిపాలన సాధించిన విజయాన్ని చూచియైనా తక్కిన రాష్ట్రాలలోని మంత్రివర్గాలు సాహసోపేతమైన చర్యలతో తన యోగ్యతను నిరూపించుకోడం అవసరం.

అక్రమ వ్యాపారస్థులపై ఇటువంటి దాడులు కేంద్రపాలితమైన ఢిల్లీ నగరంలో కూడా ప్రారంభమైనాయని తెలుస్తున్నది. దేశంలోని తక్కినరాష్ట్రాలలోమాత్రం ఇటువంటి ఉద్యమం ఎందుకు బయలుదేరకూడదు? తక్కిన రాష్ట్రాలలో ఇటువంటి దాడులు జరగడంలేదు కాబట్టి అక్కడ యీ చీకటి వ్యాపారం పెద్దయెత్తున జరగడంలేదని అనగలమా? అలా అనడం శుద్ధ అవివేకమే అవుతుందని ఎల్లరికీ తెలుసు. చీకటి వ్యాపారపు చెదపుట్టలను ఆయా ప్రభుత్వాలు త్రవ్వివేయలేకపోతున్నాయనీ, ఒకవేళ త్రవ్వివేయ గలిగి వున్నా అందుకు కావలసిన సాహసంగాని ఇచ్ఛగాని వాటికి వ్యుగ్యంగా ఉన్నదనీ చెప్పుకోక తప్పదు.

పంజాబులో ఇంతటి తీవ్ర చర్యలు గైకొన్నదాని ఫలితంగా, అచటి వ్యాపారవర్గాలిప్పుడు ధరల నదుపులో పెట్టడానికి ప్రభుత్వంతో సహకరిస్తామని బాగా ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి, ఈ విషయంలో వ్యాపారస్థుల సహకారం సమస్యను తొంబదిపాళ్ళు అవలీలగా పరిష్కరించగలదని చెప్పవచ్చు. కావలసినదెల్ల, లోక శ్రేయస్సు దృష్ట్యా తమ లాభాల కొక పరిమితి నేర్పరచుకొని దానితో తృప్తిచెందడానికి వారు అంగీకరించడమే.

దీనికంతకూ ముఖ్య కీలకం టోకు వ్యాపారస్థులలో నున్నది. ఉత్పత్తిదారుకు న్యాయంగా చెందవలసిన భాగం పోగా, టోకు వ్యాపారస్థులకూ, చిల్లర వ్యాపారస్థులకూ చెందవలసిన భాగాలను బట్టి ఏయే సరుకుల టోకు, చిల్లర ధరలు ఏయే ప్రమాణాలలో ఉండాలో నిర్ణయించి వాటిని కచ్చితంగా అమలు జరపడం వారికి అందుబాటులో నున్న పనే. లోగడ చైనా దండయాత్ర సందర్భంలో భారత ప్రజ అంతా ఆబాల గోపాలం దేశభక్తితో తొణికిసలాడినప్పుడు వ్యాపారస్థులంతా కొంతకాలం పాటు ఇటువంటి సంయమాన్నే ప్రదర్శించారు. ఇప్పుడు మాత్రం అటువంటి పూనిక ఎందుకు వహించగూడదు? దేశం ఈనాడు మాత్రం ఒక మహా విపత్సముద్రమధ్యంలో లేదా?

గుండెలమీద చేయివేసికొని శాంతంగా ఏమాత్రం ఆలోచించినా, దేశానికిది మహా విపత్సమయమనీ, కేవలం తమ లాభాలకే ప్రాధాన్య మిచ్చుకోడానికి ఇది తరుణంకాదనీ వ్యాపారస్థులకు తేటతెల్లం కాకపోదు. ఈ ఆపద నుండి ఉద్ధరించడానికి పెద్దవ్యాపారస్థులంతా మొదట గట్టిగా ప్రతికరణశుద్ధిగా సంకల్పించుకుంటే, ఆపైన నడిపించవలసిన కార్యక్రమమంతా సుగమమే.

సంస్కృతికే కళంకం

కాంగ్రెసునే అంటి పెట్టుకుని వుంటే కేంద్రప్రభుత్వమంత్రిగా రాణించదగిన వ్యక్తి సంయుక్త సోషలిస్టుపార్టీ నాయకుడు డాక్టరు రామమనోహర్ లోహియా.

ఒకవేళ మంత్రిగా రాణించినా, రాణించకపోయినా డాక్టరు లోహియా విద్యావంతుడున్నది లోకవిదితం. విదేశాలకువ్యాడా వెళ్ళి ఉన్నత విద్యల నార్జించిన పండితుడేతప్ప సామాన్యుడు కాడాయన. అట్టి విద్యాధికుడికి పార్లమెంటరీ సంప్రదాయాలు తెలియవందామా? సభా మర్యాదలను గ్రహించలే డందామా? సంస్కారవంతులతో స్నేహం చెయ్యనివాడందామా? ఏమాట సభ్యమో, ఏది కాదో నిర్ణయించుకోలేని పామరు డందామా?

ఇవేవీకానప్పుడు, భారతప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి, ఉత్తర ప్రదేశ ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపాలానీల నుద్దేశించి "ఢిల్లీవాలీ, లక్నోవాలీ" అంటూ నిన్న ఆయన లోకసభావేదికపై బహిరంగంగా ప్రసంగించడానికి హేతు వేమైవుండాలి?

ప్రస్తుత దేశపరిస్థితులు శ్రీ లోహియాను కలతపరిచి ఉండవచ్చు. ప్రభుత్వచర్యలు ఆయనకు మిక్కుటమైన అసంతృప్తిని కలిగించి ఉండవచ్చు. ఐనా, అంతమాత్రంచేతనే ఆయన అంత ఉద్రేకానికి లోను కావచ్చునా? సభ్యతాసభ్యతలను, ఉచితానుచితాలను సైతం పాటించకుండా, మహిళలుఅనిఅయినా సహనంచూపకుండా అనుదాత్తమైన మాటలను ప్రయోగించవచ్చునా?

ప్రభుత్వ పక్షంగానీ, ప్రతిపక్షాలవారుగానీ మనోవాక్కాయకర్మలన్నిటా ప్రజలకు ఆదర్శప్రాయులుగా చరించవలసిన పార్లమెంటు సభ్యులే సంయమాన్ని కోల్పోవడం, సామాన్య మర్యాదలను కూడా పాటించలేకపోవడం మన సంస్కృతికే కళంకం.

ఢిల్లీ ప్రాంతంలో గ్రామాలకు వరద ప్రమాదం

యమునానది నీటి మట్టం పెరుగుదల

న్యూఢిల్లీ, జూలై 28 :— ఉన్నట్టుండి అకస్మాత్తుగా యమునానది నీటిమట్టం పెరిగి రావడంతో ఢిల్లీ పరిసరాలలో గల దాదాపు 40 గ్రామాలకు వరద ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది.

నిన్న ఉదయం 7న్నర గంటలకు యమునానది నీటిమట్టం అకస్మాత్తుగా 671.7 అడుగులకు పెరిగింది. అంతట తాజేవాలా హెడ్‌వాటర్‌వర్క్సునుండి 1,92,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రమాదాన్ని నివారించే నిమిత్తం ఈ చర్య గైకొన్నారు. యమునానది నీటిమట్టం ఇప్పటికీ ప్రమాద స్థాయికి కొంచెం తక్కువగా ఉన్నది.

ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని 16 గ్రామాలు ఇప్పటికే వరదలకు గురి అయినవి. ఢిల్లీ అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యాగన్ల భద్రతకై రైల్వేపోలీసుకాల్పులు

ద్రోణాచలం-గుంతకల్ మార్గంలో సంఘటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 28:—ద్రోణాచలం గుంతకల్ రైలుమార్గంలో మంగళవారంరాత్రి ఒక గుడ్సురైలు, సిగ్నల్ ఇవ్వని కారణంగా డంగని దొడ్డి సమీపంలో ఆగినప్పుడు వ్యాగన్ బద్దలుకొట్టాలని బహుశా దురుద్దేశంతో రైలు పైపుకి వస్తున్న పలబైమందిపై ఆ రైలులోని రక్షక్ (పోలీసు) రెండుసార్లు కాల్పులు జరిపాడు.

అయితే ఆకాల్పులవలన ఎవరూ గాయపడలేదని అధికారవర్గాలద్వారా తెలుస్తున్నది.

అనలబైమంది రైలుపైపుకి రావడం రక్షక్ కని పెట్టాడు. వారిలో కొందరు బ్రేక్—వ్యాన్ పైపుకి నడుస్తున్నారు. మిగిలినవారు రాళ్ళు రువ్వుతూ వ్యాగన్ల పైపుకి నడుస్తున్నారు. ఇదంతా చూచి రైల్వేరక్షక్ రెండు సార్లు కాల్పులు జరిపాడు

ఆగస్టులో ప్రధాని మైసూరు పర్యటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

బెంగుళూరు, జూలై 28 :— ఆగస్టు రెండవవారంలోకాని, మూడవవారం మొదట్లో కాని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి మైసూరు రాష్ట్రంలో మూడురోజులపాటు పర్యటించగలరని తెలుస్తున్నది.

సరియైన తేదీ ప్రధాని త్వరలో సూచించగలరని తెలుస్తున్నది.

ప్రభుత్వవైఖరిపట్ల కేంద్రఉద్యోగుల విమర్శ

న్యూఢిల్లీ, జూలై 28:— కరువుభత్యం కమిషన్‌కు నివేదించిన విచారణాంశాలు ఉద్యోగులకు అశనిపాతమైనవని కేంద్ర ప్రభుత్వోద్యోగ, కార్మికుల కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ యస్. మధుసూదన్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

పార్లమెంటు మర్యాద కాపాడాలి

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటుసమావేశం ఫలవంతంగా ముగుస్తుందో లేదో తెలియదుగాని, ప్రారంభంమాత్రం అలిగిందరగోళంలో పడింది. గత సోమవారంనాడు పట్టి కల్లోలంతప్ప కార్యక్రమమేమీ జరగలేదు.

ఈ పరిస్థితి ఒక్క లోక్‌సభలోనే రాదు—మామూలుగా కొంచెంసాత్వికస్థాయిలో నడిచే రాజ్యసభలో కూడా ఏర్పడింది. బహిష్కరింపబడిన సభ్యులు వెళ్ళాల్సొచ్చెందారో లేదో చెప్పడంకష్టం, కాని వీరిపై నలిసుకొన్న చర్యలు పార్లమెంటులో ప్రశాంతత నెలకొల్పడంలో విజయంసాధించ లేకపోయాయి.

లోక్‌సభలో ఆర్థికపరిస్థితిని గురించి ఆర్థికమంత్రి ఒక గంటసేపు ప్రసంగించారు. కాని ఏం ప్రయోజనం! ప్రతిపక్షాలవారు చేసిన రణగొణధ్వనిలో మునిగిపోయిందా ఉపన్యాసం. సోమవారం పార్లమెంటు సమావేశం చాలా అనందర్భస్థితిలో నడిచింది. అయితే, ఇంతకన్న అధ్వాన్నపుస్థితి రాబోదని మనంచెప్పలేం.

పదిసంవత్సరాలక్రింద...

పార్లమెంటులోనూ, రాష్ట్ర శాసనసభలోనూ పదిసంవత్సరాలక్రిందట జరుగుతూ వచ్చిన శాసన కార్యక్రమాలను గురించి విమర్శించడానికి తావుండేదికాదు. చర్చలన్నీయు కాన్‌స్టిట్యుయెంటు ఎసెంబ్లీలోనూ, పిదకటి కేంద్ర ఎసెంబ్లీలోనూ వున్నట్లుగా వుండకపోవచ్చునుగాని, పార్లమెంటు మర్యాద జాగ్రత్తగా కాపాడబడేది. అధ్యక్షునిపట్ల విధేయత అనేది విధిగా అనుసరించబడుతూ వుండేది. ఆరోజుల్లో ఇటలీ, ఫ్రాన్సు, జపాను, లాటిన్ అమెరికాల పార్లమెంటులలో మాటిమాటికీ జరుగుతూవుండే రౌడీప్రదర్శనలకు,మనపార్లమెంటు సంప్రదాయం గుణపాఠంగావుండేది. ఇప్పుడు పైనచెప్పిన దేశాలతో పోల్చతగినస్థితిలో మన పార్లమెంటు కూడా వస్తోందంటే ఆశ్చర్యపడనక్కరలేదు.

కొద్దిసంవత్సరాలనుంచిపార్లమెంటులోనూ రాష్ట్ర శాసనసభల్లోనూ కల్లోలం, అలజడి ఎక్కువగా ఏర్పడుతున్నమాటసత్యం. కొన్ని ప్రకటనలలో పేర్కొన్నట్టుగా గతసోమవారం నాటి అలజడి ఎంతటిదీ ఇదివరకెన్నడూ జరగలేదనడంనిజంకాదు!

పరిగ్గా నాలుగునెలలక్రింద లోక్‌సభలో ఇంతతీవ్రమైన అలజడి జరిగింది. ఈ సంఘటన ప్రెసిడెంట్ రాధాకృష్ణన్‌నుసైతం ఆందోళన పరిచింది. అలాటి అసభ్య వాతావరణం తిరిగి తలఎత్తకుండా చేయాలనే సంకల్పంతో స్పీకరు వివిధపక్ష నాయకులతో సంప్రదింపులుకూడా జరిగింది. కాని ఎలాటి ఒడంబడికా కుదరలేదు.

అప్పుడుచేసినప్రయత్నంవిఫలమైనా—పార్లమెంటుమర్యాద కాపాడటంకోసం, తిరిగి ప్రయత్నించడం అవసరం. ఇలాటి సందర్భాలలో ప్రధానమంత్రి పూనుకోవడం సముచితంగావుండకపోవచ్చు. స్పీకరు, పార్లమెంటు నాయకులు గల, ప్రతిపక్షవర్గాలలో, స్నేహ సహకారపూర్వకంగా ప్రయత్నించడం సముచితం

ఈ సమస్యను పరిష్కరించడంలో పొరపాటు జరిగితే ఈ కల్లోలాలకు ప్రతిపక్షవర్గాలే కారణం అనుకోకూడదు. అయినప్పటికీ సంయుక్తసోషలిస్టుపార్టీని ప్రత్యేకించి చెప్పాలి. డా. లోహియా వంటి నాయకుల ప్రోత్సాహంతో, పార్లమెంటులోనూ, బయటా కూడా సమయందొరికినప్పుడల్లా కల్లోలాం కల్పించాలని— ఈ పార్టీ ప్రయత్నిస్తూనే వుంటుంది.

ఎస్. ఎస్. పి. రగడ

ఏటువంటిదైతే ఆటుపోట్లు పెనరడంలో ఎదిరించి మాట్లాడడంలో పార్లమెంటును కూడా ఈ పార్టీ బహిరంగవేదికగానేభావిస్తూ వుంటుంది. కమ్యూనిస్టుపార్టీకి చెందిన ఉభయవర్గాలుకూడా కొంతవరకు తీవ్రంగానే

నందన్ కాగల్

ప్రవర్తిస్తాయి. కాని వారిచర్యలు యస్. యస్. పి. చర్యలంత దరమిస్తాయి నందుకో లేదు. అందువల్ల పార్లమెంటులో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రముఖ ప్రతిపక్ష వర్గాలతో సంప్రదింపులు ప్రయోజనాత్మకంగా వుండవచ్చుననిపిస్తుంది.

మార్చి 31 వ తేదీన ప్రతిపక్షనాయకులకు చేసిన సూచనలను పునఃపరిశీలనచెయ్యాలి. కాంగ్రెసుపార్టీ ఏవ్ ఇతరపార్టీ వివ్‌లు తరుడు సమావేశమై, పార్లమెంటులో చర్చకురాబోయే విషయాలమీద ఒకనిర్ణయానికి రావడం మంచిదని ఆనాడు మసాని సూచించాడు.

ఈ సంప్రదింపులద్వారా నిర్ణయాలు జరగకపోవచ్చు. కాని మెజారిటీపార్టీ, తక్కిన పార్టీలతో సంప్రతించడమనేది మంచి వాతావరణం కల్పించితీరుతుంది. ముఖ్యసమస్యలను చర్చించడానికి తమకుతగినంత అవకాశం చిక్కడంలేదని ప్రతిపక్షాలు ఫిర్యాదు. ప్రభుత్వవర్గంకొంచెం సహకరిస్తే ఈ ఫిర్యాదు రద్దుఅయ్యే అవకాశా లుం టాయి.

హెచ్. వి. కామత్ చేసిన సూచన కూడా గమనించతగ్గది. ప్రతిపక్ష వర్గాలు చర్చించడం అవసరమని నిర్ణయించే శాసనేతర వ్యవహారాలు కూడా క్షుణ్ణంగా చర్చించడంకోసం ఏడాదిలో ఏడునెలలు పార్లమెంటు సమావేశం కావడం అవసరమని ఈయన సూచన.

ఇరా రోజులు పెంచినంతమాత్రాన ప్రయోజనం ఎక్కువగా వుండదు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో మూడోవంతు కాలం, శాసనేతరకార్యక్రమాలకు వినియోగించబడుతున్నది. ఇండియన్ పార్లమెంటు ఇంత ఎక్కువకాలం పీటక్రింద నియోగించడంలో ప్రత్యేకత గడించుకొన్నదని శ్రీ సత్యనారాయణ సిన్హా అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ, వ్యతిరేక పక్షాల మధ్య సహకారం, సంప్రదింపూ లేకపోతే ఎంతకాలం వినియోగించినా ఫలితం శూన్యమే.

మాల్వంకర్ పరవడి

వాయిదా తీర్మానాలకు సంబంధించిన నిబంధనలను ఏర్పరచవలసి అవశ్యకతమాదా వుంది. ఈ తీర్మానాలను ఆమోదించడానికి స్పీకరు అసమర్థత ప్రదర్శించడంవల్లనే ఈ కల్లోలాలకు కారణమవుతున్నది. ఈ అసమర్థత, పార్లమెంటు మొదటి స్పీకరు శ్రీ మావ్లంకర్ నిర్ణయించిన సూత్రాల నుంచే ఎక్కువగా ఏర్పడింది. వాయిదా తీర్మానాలను ఆమోదించడం విషయంలో ఆయన పెట్టిన షరతులు హౌస్ ఆవ్ కామన్సులో కంటె కఠినంగా వున్నాయి. వీటిని కొంచెం సడలిస్తే పార్లమెంటులోనూ, రాష్ట్ర శాసనసభల్లోనూ కొన్ని అలజడులు, అల్లరులు తగ్గిపోవడం నిజం.

గత సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పరిస్థితిని వాయిదాతీర్మానంద్వారా ప్రతిపక్షాలు చర్చించడానికి ప్రయత్నించడం అధర్మం కాదని కొందరు భావించవచ్చు. ఉత్తరప్రదేశ్ రాజ్యాంగ విధానంలో విచ్ఛిత్తి ఏర్పడకపోవచ్చునుగాని, పార్లమెంటు సమావేశ ప్రారంభసమయానికి ఆ రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం కుంటుపడిపోయిందని చెప్పవచ్చు.

ఈ సందర్భంలో లోక సభ స్పీకర్, రాజ్యసభ అధ్యక్షులు ఇచ్చిన రూలింగ్‌లు మావ్లంకర్ సూత్రాల ననుసరించి కాకపోతే మరోవిధంగా వుండేవి. ఆ సూత్రాలను పునః పరిశీలన చెయ్యడం అత్యవసరం. ఇలా చెయ్యడానికి శ్రీ హుకుంసింగ్‌కు పూర్తి అధికారా లున్నాయి.

విధేయతా - మర్యాదా !

పార్లమెంటు కార్యక్రమాలు హుందాగా నడవాలంటే, అధ్యక్షుల పట్ల విధేయత అనేది అత్యవసరం. అన్నివర్గాలను సమానదృష్టితో చూస్తున్నారనీ, గౌరవిస్తున్నారనీ అనిపించుకోవడం అంటరానిదివిధి అవసరం. అధ్యక్షులకు ప్రత్యేకాధికారా లుంటాయి. వాటిని పక్షపాతరహితంగా వినియోగించడం కూడా అవసరం.

పార్లమెంటులో, శాసనసభలో వాతావరణాన్ని బాగుచేయడానికి అవసరమైన మార్పు లివి. ఈ కల్లోలనివారణోపాయాలు కనిపెట్టి, వెంటనే ఆచరణలో పెట్టాలి. పార్లమెంటు, శాసనసభ వ్యవహారాలలో పదే పదే అవరోధాలురావడం చాలా దారుణ పరిస్థితికి దారితీస్తాయి.

ఈ అలజడులే మరికొంత కాలం జరిగితే, పార్లమెంటుసంస్థమీద ప్రజలకు వున్న గౌరవభావం సన్నగిల్లుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి స్పీకరు దీనికి సంబంధించినవారందరినీ ఆదుపులోకి తీసుకోవాలి. స్పీకరు దగ్గరనుంచి వచ్చే సూచనలను ఒక్క యస్. యస్. పి. తప్ప తక్కినవారంతా ఆమోదిస్తారని ఆశించవచ్చు.

అలాటి పరిస్థితిలో యస్. యస్. పి. ఏకాకి అయిపోతుంది. అప్పుడు తగిన చర్య తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

ప్రభుత్వకార్యక్రమాలు హుందాగా, సాఫీగా నడిచిపోయేందుకు చేసే ప్రయత్నాలకు ఒక చిన్నవర్గం అడ్డుపడటం మనే విషయాన్ని సహించవలసిన అవసరం ఏం వుంటుంది ?

టెలిగ్రాఫ్ ఉద్యోగులలో క్రమశిక్షణ లోపం

ఏటా రు. 10 లక్షల విలువగల వైర్లు అపహరింపబడుతున్నట్టు మంత్రి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 28 :— టెలిగ్రాఫ్ విభాగంలోను, టెలిఫోన్ ఎక్స్చేంజీలలోను సమర్థవంతంగా పని కొనసాగడంలేదన్న విషయాన్ని కమ్యూనికేషన్ల స్టేట్‌మంత్రి శ్రీ జగన్నాథరావు నిన్న రాజ్యసభలో అంగీకరించారు.

అయితే ఉద్యోగుల పనితనం తీరు తెన్నులను దర్యాప్తు చేసేందుకై నిపుణుల సంఘం నియమించాలన్నసూచనను ఆయనతిరస్కరించారు.

టెలిగ్రాఫ్ వైర్ల (అక్రమ అధీనం) సవరణ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం అనంతరం బిల్లును సభ ఆమోదించింది.

టెలిగ్రాఫ్ వైర్లను అక్రమంగా అధీనంలో వుంచుకున్నట్లయితే ఒక ఏడాదికి తగ్గకుండా కారాగార శిక్ష రు. 1,000 ల వరకు జరిమానా విధించడానికి బిల్లు అవకాశం కల్పిస్తుంది.

టెలిఫోన్‌ఎక్స్చేంజిలలో క్రమశిక్షణలోపించడం ఫలితంగా పని సమర్థవంతంగా జరగడంలేదని, తనకుగూడా ఉద్యోగుల విధుల నిర్వహణపట్ల సంతృప్తి కలగడంలేదని మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల రూపాయల విలువగల టెలిగ్రాఫ్ వైర్లను దొంగిలించడం జరుగుతున్నదని కూడా మంత్రి తెలియజేశారు.

సవరణ బిల్లులోని నిబంధనలను మొత్తం మీద ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులుకూడ సమర్థించారు.

స్వాతంత్ర్యయోధుల మనుమలకు ఆర్థిక సహాయం

ప్రధానికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 28 :— రాజధానీ నగరంలోని స్వాతంత్ర్య యోధుల మనుమలకు, మనుమరాండ్రకు కూడా ఆర్థిక సహాయం అందించాలని, పంజాబ్ బీహార్ రాష్ట్రాలలోవలె 'కన్సెషన్లు', ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతూ ప్రధానికి నిన్న ఒక మెమోరాండం సమర్పించారు.

'రాజకీయబాధితులు' అనే పదానికి బదులు 'స్వాతంత్ర్య యోధులు' అనే పదాన్ని పార్లమెంటు గ్రహించాలని కూడా ఈ విజ్ఞప్తిలో పేర్కొనబడింది. రిపబ్లిక్ దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ ఉత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య యోధులకు ఆహ్వానాలు పంపాలని కూడా ఇందులో కోరారు.

బంగారం కంట్రోలు ఉత్తర్వుపై పునఃపరిశీలన

త్వరలో నిర్ణయంగైకొననున్నట్టు కేంద్రమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 28 :— బంగారం కంట్రోలు ఉత్తర్వుకు సంబంధించిన సమస్య యావత్తూ ఇప్పుడు పునః పరిశీలనలో ఉన్నదని, దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం గైకొంటుందని ఆర్థికశాఖ స్టేట్ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ నిన్న రాజ్యసభలో తెలియజేశారు.

శ్రీ ఎం. ఎం. ధారియా, మరి ముగ్గురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ శ్రీ భగత్, ఈ విషయాన్ని తెలియజేశారు. అనుబంధ ప్రశ్నలకు జవాబు చెబుతూ ఆయన, బంగారం కంట్రోలు ఉత్తర్వులు ప్రభుత్వం సవరించడానికి సంకల్పించుకున్నదో, లేక పూర్తిగా ఉపసంహరించాలని అనుకుంటున్నదో చెప్పడానికి నిరాకరించారు.

శ్రీ ఎ. డి. మణి మాట్లాడుతూ, బంగారం కంట్రోలు ఉత్తర్వును రద్దు చేయాలని, ఈ విషయంలో వెంటనే చర్య గైకొనవలెనని పార్లమెంటు సభ్యులు ప్రతినిధివర్గం ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ప్రపంచ బ్యాంకు బంగారం కంట్రోలు ఉండడం అవసరమని సలహా ఇచ్చిన కారణంగా, అట్టి చర్య తీసుకోడానికి ప్రభుత్వం వెనుకాడుతున్నదా అని ప్రశ్నించారు.

శ్రీ భగత్ ఇందుకు సమాధానం ఇస్తూ, ప్రపంచ బ్యాంకుగాని, మరొక అంతర్జాతీయ నిధిసంస్థగాని అలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పంజాబ్‌లో 817 మంది నిర్బంధం

దొంగవ్యాపారం సాగిస్తున్న సందర్భంలో

చండీఘర్, జూలై 28 :— పంజాబ్ దొంగ వ్యాపారస్థులను, అక్రమ లాభార్జనపరులను, దొంగ నిల్వలు పోగుచేసే వస్తువులలో కల్తీ కలిపేవారిని పట్టుకునే నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఉద్యమంలో ఇంతవరకూ 817 మందిని అరెస్టు చేసినట్టు అధికారవర్గాలవారు తెలియజేశారు.

ఇంతవరకూ రాష్ట్రంలో 612 కేసులు నమోదు చేయబడినాయి.

హిస్సార్ ప్రాంతంలో ఇటీవల పోలీసులు పెక్కుచోట్ల దాడులు జరిపి 8 కిలోల బంగారపు కడ్డీలు, నగలు, 12 మణుగుల వెండి పట్టుకున్నారు. హోషియార్‌పూర్ జిల్లాలో జరిపిన దాడుల సందర్భంగా ఆహార కంట్రోలు చట్టంక్రింద, అత్యవసర వస్తు చట్టంక్రింద 11 కేసులు నమోదు చేయబడినాయి. అక్రమ నిల్వలుగా ఉంటూ 21 క్వింటాలుల గోధుమలను, 32 బస్తాల సిమెంటును స్వాధీన పరుచుకున్నారు. 190 కిలోల బియ్యం కూడా పట్టుకున్నారు.

ఢిల్లీలో ముగ్గురు వర్తకుల నిర్బంధం

ఢిల్లీలో నిన్న ముగ్గురు వర్తకులను నిర్బంధించడం జరిగింది.

దొంగ వ్యాపారస్థులను, అక్రమ లాభార్జనపరులను, పట్టుకోడానికై సాగిస్తున్న ఉద్యమం సందర్భంగా ఇంతవరకూ ఢిల్లీలో 37 మందిని అరెస్టుచేశారు.

బొంబాయి సమీపంలో రైలు ప్రమాదం

వీరంగం జనతాపెట్టెలు రెండు పట్టాలు తప్పిన వైనం

బొంబాయి, జూలై 28 :— వీరంగం వెళ్ళే జనతా ఎక్స్‌ప్రెస్ పెట్టెలు రెండు బొంబాయి సెంట్రల్ స్టేషన్ సమీపంలో పట్టాలుతప్పాయి. బుధవారంనాడు సాయంత్రం సంభవించిన ఈప్రమాదంలో ఎవరికీ గాయాలు తగలలేదు. తత్ఫలితంగా బొంబాయిసెంట్రల్ స్టేషన్ వద్ద రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

గ్రహబలం

30-7-66 శనివారం

ఉదయం : బంధుమిత్రులతో సమాలోచనలకు, క్రొత్తవారితో పొత్తుకు మంచిది. వ్యాపార వృద్ధిని గూర్చి అవసరమైన మార్పులకు యేర్పాట్లకు, సాంఘిక, రాజకీయమైన సభలకు, సమావేశాలకు అనుకూలం.

మేషం : మనసు కుదురదు. మార్గంలోపడు. వృత్తి కార్యకలాపాలలో కూడా అటువ కొరవలు అసంపూర్తి కనుపిస్తవి. జ్యేష్ఠ గ్రహమున కష్టనష్టాలు ఏవీ ఉండవు.

వృషభం: అనుకూలించే దినంకాదు. ఆశలేదనిపించుకోవద్దు. వృత్తికి సంబంధించిన పనులలో పొరపాట్లు దొర్లుతవి. చేసిన పనిని మరొకసారి వెనుకకు తిరిగి చూచుకొనండి. మీ జాగ్రత్తవల్ల సామ్మునష్టం సంభవిస్తుంది.

మిథునం: ప్రయత్నాలు ప్రయాణాలు ఫలప్రదమవుతవి. సమయంలో మంచిస్నేహ సహాయం వృత్తిలో అనుకూలం అభివృద్ధి కనుపిస్తవి. శుభ సంతోషకార్యాలు నెరవేరుతవి.

కర్కాటకం: వ్యవహారానుకూలం. శత్రుజయం ఋణ ధనలాభం, వృత్తి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుఅవకాశం సమకూరుతవి. ప్రయాణాలు లాభదాయకమవుతవి.

సింహం: వృత్తి వ్యాపారాలలో లభించిన అవకాశం వినియోగించుకొని తృప్తిపడటం మంచిది. అత్యాశకుపోతే అసలుకేమోసం కలుగవచ్చు. అవసరములు గడుపుకొని ప్రక్కకు తప్పుకొనేవారుంటారు.

కన్య: వృత్తి వ్యాపారాలలో విశేషఫలితాన్ని ఆశించి శ్రమపడతగు సమయంకాదు. గృహసంబంధమైన సాధక బాధకాలు ఏదోరూపంలో చీకాకు పర్చగల సమయం. హానికరమైన యిబ్బందులు ఏవీ జరుగవు. ఓర్పు మిగుల అవసరం.

తుల: కార్యసిద్ధి, ధనలాభం, బంధుపూజ్యతలభిస్తవి. వృత్తిలో ప్రోత్సాహ ప్రశంసా జనములు సమకూరుతవి.

వృశ్చికం: వృత్తి మార్గాలలో శ్రమ అధికం, ఫలితం సామాన్యం. వృథాఖర్చులువస్తవి. పొదుపు అవసరం.

ధనుస్సు: వ్యవహారాలలో మీ దక్షత కాంచించి జయం లభిస్తుంది. అవసరములకు కావలసిన ధనసహాయం లభిస్తుంది. వృత్తిలో క్రమాభివృద్ధిని సాధించకలుగుతారు.

మకరం: డబ్బు ఖర్చుచేయుదలచినవ్యవహారాల్లో పరిశీలన అవసరం. దళారుల మాటలునమ్మి దండుగలు పడకండి. వృత్తిలోనౌకరులను, అధికారులను అంతగా నమ్మకండి. నమ్మకంతోనే మోసం జరిగే సూచనలున్నవి.

కుంభం: వ్యాపార వ్యవహారాల్లో మీ ఆలోచన మీ శ్రమ ఫలిస్తవి. గౌరవ ధనలాభములు సమకూరుతవి. చుట్టపక్కాలతో సుఖ సంతోషాలతో కాలం సాగిపోతుంది.

మీనం: పట్టుదల పరిశ్రమ ప్రయోజనకరమవుతుంది. వ్యవహారాలను దారికి తేకలుగుతారు. వృత్తి వ్యాపారాదులందు శ్రమకుతగ్గ ప్రయోజనం కనిపిస్తుంది.

గాలికం!



వియత్నాం పై ఇండియా ప్రతిపాదనలు

ప్రపంచయుద్ధ నివారణకు దోహదం చేయగలవని రాష్ట్రపతి వివరణ

కొట్టాయం, జూలై 27:— వియత్నాం యుద్ధం ఇంకా విస్తరించి, ప్రపంచాన్నే కల్లోలితం చేసి, అగ్రరాజ్యాలుకూడా ఆ కల్లోలంలో చిక్కుకోనకుండా వారించాలన్న అభిప్రాయంతోనే ఇండియా వియత్నాం సమస్యపై కొన్ని ప్రతిపాదనలు చేసిందని రాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ నేడు యిక్కడ పేర్కొన్నారు.

"ఆయుపంటవెవో జరిగినాదనే ఏ [illegible] కనుకనే యుద్ధ విస్తరణం ఆపండి" అన్నారు.

"అయితేంటె వాతావరణంతోనే మీరు ఈ సమస్యను పరిశీలించి, వివేకయులులు, వివిధ పక్షాలను వైదొలగుమని కోరడంద్వారా శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలి. అప్పుడు ప్రపంచ [illegible] దీనికంతటికీ ముందు యుద్ధం విస్తృతం కాకుండా వుంచడం ముఖ్యం. కనుకనే మేము ఆ ప్రతిపాదన చేశాము" అని రాష్ట్రపతి అన్నారు.

స్వర్గీయ నెహ్రూ స్మృతి చిహ్నంగా ఆటలకోసం నిర్దేశింపబడిన ఒక స్టేడియంకు శంకుస్థాపన చేస్తూ కొట్టాయం మునిసిపాలిటీ తనకు సమర్పించిన పౌరసన్మానానికి సమాధానమిచ్చిన సందర్భంలోనే డాక్టర్ రాధాకృష్ణన్ వియత్నాంపై ఇండియాచేసిన ప్రతిపాదనలను గురించి పేర్కొన్నారు.

ఈ సందర్భంలోనే స్వర్గీయ శ్రీ నెహ్రూ అనుసరించిన తాటస్థ్య విధానాన్ని వివరించారు.

"తాటస్థ్య విధానం ద్వారా మీరు ఏ సైనిక కూటాలతోను చేతులు కలపకుండా ప్రతి విషయాన్ని దాని గుణదోషాలపై నిర్ణయించుకోగలుగుతారు" అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

అధికాహారోత్పత్తి సాధన

కేంద్ర ఉద్యోగులతో రాష్ట్ర ప్రతినిధుల చర్చలు

హైదరాబాద్, జూలై 27:— చిన్నతరహా సేద్యపథకాల క్రింద రాష్ట్రంలో ఆహారోత్పత్తి పెంచడానికి గల అవకాశంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రప్రభుత్వ అధ్యయన బృందంతో చర్చించారు.

చిన్నతరహా సేద్యం నిమిత్తం 3.6 కోట్ల రూపాయలను, విద్యుచ్ఛక్తి సహాయంతో పని చేయు వ్యావసాయిక పంపుసెట్ల నిమిత్తం 5.5 కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వానికి యిప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు కేంద్ర ఉద్యోగి బృందాన్ని కోరారు. రాష్ట్రం కోరిన సహాయంలోని మొదటి అంశంవల్ల 50 వేల ఎకరాలు, రెండవ అంశం వల్ల లక్ష యాభై వేల ఎకరాలు సాగుకాగలదు.

బ్రహ్మానందరెడ్డి నాయకత్వం

[1 వ పేజీ తరువాయి]

చేసిన కృషిని డాక్టర్ చెన్నారెడ్డి వివరిస్తూ, ఉదాహరణకు అగ్నిగుండలవద్ద రాగిగనుల అభివృద్ధికి కృషిజరుగుతున్నదని, ఇందుకు పెక్కు విదేశీ కంపెనీలు సహాయంచేయడానికి ముందుకు వచ్చాయని అన్నారు. ఇటీవల ఒక అమెరికా నిపుణుడు ఆ గనుల ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ లభ్యంకాగల రాగినిక్షేపాల గురించి సంతృప్తి చెందారని, ఐదవ ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్టణంలో స్థాపించేకృషి మరొకటని ఆయన తెలిపారు.

ఇటీవల రాష్ట్ర రాజకీయాలలో చెలరేగిన కుమాను త్వరలోనే సమసిపోగలదనే ఆశాభావాన్ని డాక్టర్ చెన్నారెడ్డి వ్యక్తం చేశారు. నాయకుల మధ్య విభేదాలు, ఆత్మతను, కల్లోలాన్ని సృష్టించినవని, ఆయన అంటూ "ఏ ఒక్కరినీ వేరు చేయడానికి కాక, రాష్ట్ర ప్రజల సౌభాగ్యానికి కృషిచేయాలనే విషయాన్ని విస్మరించరాదు" అని అభిభాషించారు.

ఈ విభేదాలను కొందరు విమర్శలు, వ్యాఖ్యానాలు, కార్టూన్ల ద్వారా బట్టబయలుచేయ ప్రయత్నిస్తున్న సంగతి తనకు తెలుసునని, అవి విభేదాలకు వారి వ్యతిరేకతను తెలిపేవని, తనకు తెలుసునని, ఈ విమర్శలను తాను సరిపెట్టజాలనని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

రాష్ట్రంలో మున్ముందు ఆర్థిక అనిశ్చిత పరిస్థితి తలఎత్తే ప్రమాదం ఉన్నదని, శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర రాజకీయసుస్థిరతకు కీలకవ్యక్తి కాగలరని ఆయన అంటూ "ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నా మంటే రాష్ట్రాన్నికను సౌభాగ్య గమ్యంవైపు నడిపించగల ఆయన నాయకత్వం కొనసాగాలనే మనం ఎలుగెత్తి చాటుతున్నా మన్నమాట" అన్నారు.

మంచి నాయకునికి ఉండవలసిన లక్షణాలన్నీ మన ముఖ్యమంత్రిలో ఉన్నాయి. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కానీ, నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ప్రతిపక్షాలవారి అభిప్రాయాలను ఆయన ఆదరించి తన చర్యలను వారికి నచ్చచెప్పటానికి యత్నిస్తారు అని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రజల విజ్ఞప్తులు ఆలకిస్తారు. అయితే, ఆ విజ్ఞప్తులను ఆయన అంగీకరించారో, నిరాకరించారో ఎదుటివారికి తెలియనివ్వరు. కాని, దీనిపై నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం ప్రతి సమస్యలో గల ప్రయోజనాలను పరిశీలిస్తారు. విజ్ఞప్తులను వినడానికి నిరాకరించడంకన్నా లేని ఆర్భాటపు నిర్ణయాలకు వచ్చేకన్నా, ఇలా అంతర్యం ఇతరులకు తెలియకుండా తన పంథం చెప్పడం 'మంచిపద్ధతి' అని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘంలో ఒక ఖాళీని భర్తీ చేయడానికి ఇంత రాజకీయ కల్లోలం కావడం కారాదని, ఆ ఖాళీని ఏవిధంగా భర్తీచేసినా, మళ్ళీ ఆరు నెలల్లో అందరూ ప్రజల వద్దకు ఓట్లకోసం వెళ్ళే సమయం వస్తుందనే విషయాన్ని విస్మరించరాదని, ఏదో ఒక పక్షాన్ని బలపరచవలసిందని తాను ఖచ్చితంగా కోరడంలేదని, అపార్థాలకు ఆస్కారం ఉన్నందున కావాలనే తాను నిలిచి చెబుతున్నాననీ, ఇక్కడ హాజరైన కాంగ్రెసువాదులు కూడా ఇంతకు మించి చెప్పలేరని శ్రీ చెన్నారెడ్డి వివరించారు.

రాష్ట్రంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వం వల్ల శాసనసభకు ప్రభుత్వ విభాగాలకు మధ్య ఐక్యత ఏర్పడగలదని శ్రీ చెన్నారెడ్డి అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ పేట బాపయ్య మాట్లాడుతూ, వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెసు విజయానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి వంటి వ్యక్తుల గట్టి నాయకత్వం అవసరమనిఅన్నారు. శాసనసభ్యులు చెన్నుపాటి శేషగిరిరావు, [illegible] ప్రదేశ్ కాంగ్రెసుకమిటీసభ్యులు పెద్దల సలహాలను పాటించడానికి సంసిద్ధతను తెలిపారు, శ్రీమతి చెన్నుపాటి విద్య, ముఖ్యమంత్రి కార్యదీక్షగల వ్యక్తి అన్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర గౌరవాన్ని జాతీయస్థాయిలో పెంపొందింపచేశారని శ్రీ సుబ్బిరామమూర్తి అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా శాశ్వతక్షామ ప్రాంతంగా ప్రకటించాలి

శాసనమండలి సభ్యుడు శ్రీ రామచంద్రారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 25:— మహబూబ్ నగర్ జిల్లాను శాశ్వత క్షామ ప్రాంతంగా ప్రకటించాలని శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రామచంద్రారెడ్డి నేడు కోరారు.

ఆయన "ఆంధ్రప్రభ" విలేఖరికి ఇలా తెలియజేశారు. "ఆలస్యంగా కురిసిన వర్షాల మూలంగా ఖరీఫ్ పంటలకు విత్తనాలు వేయటం ఆలస్యమైంది. చెరువులు ఎండిపోయినవి. కేవలం వర్షాధారంపై ఫలించే ఖరీఫ్ మెట్ట పంటలపై జిల్లా ప్రధానంగా ఆధారపడివుంది. మామూలుగా ఖరీఫ్ పంటలకు విత్తనాలు జూన్‌లోవేయాలి. ఈ సంవత్సరం ఆలస్యమైనందునమామూలుపంటకు ఆస్కారంలేకుండా పోయింది. భారీగా వర్షాలు కురవటం కొనసాగితే జొన్న, రాగి, వేరుశనగ పంటలు చాలా తక్కువగా ఫలిస్తాయి.

"మామూలుగా వర్షాలుకురిస్తే 25శాతం ఖరీఫ్‌పంట లభించనుండగా భారీవర్షాలవలన, ఆలస్యంగా విత్తులు నాటడంవలన పంటలు పూర్తిగా దెబ్బతింటాయి. చెరువులు ఎండిపోయినందున ఖరీఫ్‌వరిపంటకుకూడాఅవకాశాలులేవు.

మంచి వర్షాలు పడినప్పటికీ, కొన్నివేల యకరాలలో మాత్రమే నాట్లకు సాధ్యమవుతుంది. కాగా మొత్తం పల్లపు ప్రాంతమంతటినీ సాగులోకి తీసుకొని వచ్చే అవకాశంలేదు.

"ప్రభుత్వం పశుగ్రాసానికై 5 శాతం సబ్సిడీ క్రింద రు. 1.75 లక్షలు, రైతులకు విత్తనాల కొనుగోలు తదితర వ్యవసాయ ప్రయోజనాలకు రు. 2.6లక్షల తక్కావి ఋణాలు క్రింద పంపిణీకి మంజూరు చేసింది. అన్నితాలూకాలలోను తాసిల్దార్లు, బి. డి. ఓ.లు సమితి అధ్యక్షులు పశుగ్రాసం పంపిణీ చేస్తున్నారు. జిల్లా అవసరాలకు తగినవిధంగా కిరసనాయిల్, డీసెల్ ఆయిల్ సరఫరా జరగడంలేదు.

'వచ్చే కొంది గడ్డునెలలను ఎదుర్కొనడానికి వీలుగా జిల్లాకు ఎక్కువగా ఆహార ధాన్యాలు కేటాయించి తోడ్పడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోవున్న7,000టన్నులబియ్యం నిల్వలను ఎటూ తరలించరాదు.అంతేగాక ప్రభుత్వం 3,000 టన్నుల ముతకబియ్యాన్ని సరఫరా చేయాలి' అని ఆయన అన్నారు

భారీవర్షాలవల్ల వరినాట్లకు తీవ్రనష్టం

రేపల్లె ప్రాంతంలో 25 వేల ఎకరాల మునిపు

రేపల్లె, జూలై 28.— ఇటీవల యిచట కురిసిన భారీవర్షాలవల్ల 25 వేల ఎకరాల వరినాట్లు మునిగిపోయినవి. ఎకరానికి నూట యాభై రూపాయలు ఖర్చుచేసి రైతులు అతి కష్టంమీద మొన్ననేవూడ్పులు పూర్తిచేశారు. పైరుపై మూడడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. భట్టిప్రోలు, చెరుకుపల్లి గ్రామాలకు మధ్యనున్న ఏడి పరసపుమెళ్ళ ప్రాంతం అంబండ ఒకరసంగా గోచరిస్తోంది. భట్టిప్రోలు మురుగుకాలువ ప్రక్కంచి గండ్లుకొట్టుకుంటుండి పది ఏడలపుమెళ్ళ ప్రాంతం ఒకలోకి సముద్రంగా కనుపడుతోంది. జిల్లా కలెక్టరు శ్రీ వెంకటరత్నం, ఆర్. డి. ఒ. పరమహంస, శాసనసభ్యుడు శ్రీ కె. సత్యనారాయణగార్లు ముంపుకు గురియైన ప్రాంతాలలో పర్యటించారు. రైతులు ఉద్యోగులను ఎట్టిపట్టి విత్తనాలు, ఎరువులు, అప్పులు వెంటనే యిప్పించవలసిందిగా కోరారు. (ఎ. పి.)

అమెరికా సైనిక సహాయంకోత

జాన్సన్ ప్రతిపాదనలో 10 కోట్ల డాలర్ల తగ్గిస్తూ సెనెట్ ఆమోదం

వాషింగ్టన్, జూలై 28:— ప్రెసిడెంట్ జాన్సన్ ప్రతిపాదనలో 100 మిలియన్ డాలర్ల కోతతో సెనెట్ నేడు 792 మిలియన్ డాలర్ల విదేశ సైనిక సహాయం బిల్లును ఆమోదించింది.

ఈ బిల్లుపై ఓటింగుకు ముందు సెనెట్ 250 మిలియన్ డాలర్ల ఆదాపు కోతకు కోరుతున్న సవరణను త్రోసివేసింది.

సెనెట్ విదేశ సంబంధాల సంఘ అధ్యక్షుడు అంతకుపూర్వం విదేశ సహాయప్రతిపాదనలపట్ల తీవ్ర అసంతృప్తివ్యక్తి చేస్తున్న సెనెటర్ జె. డబ్ల్యు. ఫుల్‌బ్రైట్ విదేశసహాయం తుది ప్రతిపాదనకు ప్రతికూలంగా ఓటుచేశారు.

సెనెట్‌లో మెజారిటీ నాయకుడు మైక్‌మాన్స్‌ఫీల్డ్, ఐరోపాలో అమెరికా సైనిక దళాలను తగ్గించాలని, ఫ్రాన్సు, ఉత్తరఅట్లాంటిక్ కూటమినుంచి వైదొలగుతున్న దృష్ట్యా ఫ్రాన్సునుంచి 75,000 మంది అమెరికన్ సైనికులను ముఖ్యంగా స్వదేశానికి రప్పించాలని చర్చ సందర్భంలో అన్నారు.

ప్రెసిడెంట్ జాన్సన్ ప్రతిపాదనలో 409 మిలియన్ డాలర్లకోతతో విదేశ ఆర్థికసహాయం బిల్లును సెనెట్ నిన్న ఆమోదించింది.

తుంగభద్ర ఎగువ కాలువ ప్రథమ దశ

పని యీనెలలోపూర్తికాగలదని శ్రీ బ్రహ్మానందరెడ్డి హామీ

న్యూఢిల్లీ, జూలై 28:— తుంగభద్ర ఎగువ కాలువ ప్రథమదశ జూలైతోపూర్తి కాగలదని, సుమారు 2 కోట్ల రూపాయల ఖర్చుతో మిగిలిన పనులు పై సంవత్సరం మార్చినాటికి పూర్తి కాగలవని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాయలసీమ క్షామ నివారణసంఘ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడునైన శ్రీ వై. ఈశ్వరరెడ్డికి వ్రాసిన లేఖలో తెలియచేశారు. క్షామ పరిస్థితులను వెంటనే నిర్మూలించవలసిన అవశ్యకత దృష్ట్యా తుంగభద్ర ప్రాజెక్టు పనిని వెంటనే పూర్తిచేయించవలసిందిగా శ్రీ రెడ్డి ముఖ్యమంత్రిని తమ లేఖలో కోరారు.

ముఖ్యమంత్రి తమ లేఖలో యిందు క్రింది విషయాలను తెలియచేశారు: "ప్రథమదశ పనిపూర్తియైన తరువాత 1967—68తో రెండవదశ పనిని ప్రారంభించవలెనని ప్రభుత్వం ఆనుకుంటోంది. రెండవదశకు చెందిన గుంటకల్లు కాలువ పనికోసం ప్రభుత్వం యీ సంవత్సరం 5 లక్షల రూపాయలను కేటాయించింది. ఈసంవత్సరం చివరి భాగంలో రెండవదశకు చెందిన పనికోసం 50 లక్షలు ఖర్చుచేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నది. రెండవదశ పనిని సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయుటయే మా సంకల్పం. ఇందు నిమిత్తం కావలసిన 890 లక్షల రూపాయల ప్రణాళికలో 790 లక్షలు మాత్రమే కేటాయించబడినది."

ముఖ్యమంత్రికి మద్రాసులో శుభాకాంక్షలు

మద్రాసు, జూలై 28:— ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డికి నేడు 58 సంవత్సరాలు నిండినవి.

ఆయన మిత్రులు, అభిమానులు నేటి ఉదయం ఆయనను చేపాక్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో కలుసుకొని శుభాకాంక్షలు అందజేశారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం ఒక స్థానిక దేవాలయంలో పూజాదికములు జరిపారు. ఆయన నేటి మధ్యాహ్నం విమానంలో హైదరాబాదు బయలుదేరి వెళ్ళారు.

రాజీనామా సూచనకు పాటిల్ తిరస్కృతి

రైల్వేలలో విద్రోహచర్యల వెనుక ఎవరిదో ప్రమేయం ఉన్నదని ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 28

రైల్వేలలో ఇటీవల పెక్కు దారుణమైన ప్రమాదాలు సంభవించినందున మంత్రిపదవికి రాజీనామా చేయాలని నేడు రాజ్యసభలో ప్రతిపక్షంనుంచి వచ్చిన ఒక సూచనను రైల్వేమంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ త్రోసిపుచ్చారు.

ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలలో చాలవరకు ప్రమాదాలు ఉద్యోగుల పొరపాట్ల వల్ల కాక, యాంత్రికమైన పొరపాట్ల వల్లనే సంభవించినవని, ఈ మధ్య రైల్వే [illegible] సమాఖ్య చేసిన ప్రకటనను [illegible] శ్రీ ముల్కా గోవిందరెడ్డి, రైల్వే మంత్రిని ప్రశ్నించారు. ఉద్యమైన ప్రమాదాలు జరిగినందుకుగాను రైల్వేమంత్రి ప్రత్యక్షంగా దీనికి బాధ్యత తీసుకొని, తన పదవికి రాజీనామా ఇవ్వగలరా?—అని శ్రీ రెడ్డి సూటిగా అడిగారు.

అందుకు శ్రీ పాటిల్, ఆయన రాజీనామా చేయబోను అని—స్పష్టంగా తెలియచేశారు.

శ్రీ రెడ్డి అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెపుతూ రైల్వేమంత్రి — "మాతుంగా (బొంబాయి), అజ్మీర్‌లవద్ద జరిగిన రెండు ప్రధానమైన ప్రమాదాలు ఎవరివల్లనో సంభవించినట్లు విచారణలో అంగీకరించడం జరిగింది. ఈ రెండు సందర్భాలలోనూ యాంత్రికమైన లోపాలు ఏమీలేవు"— అని తెలియజేశారు.

రైల్వేలలో విద్రోహచర్యలుజరిగిన సందర్భాలు సర్వత్రా కనిపిస్తున్నవని, ఇవి కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని శ్రీ పాటిల్ అన్నారు. మహారాష్ట్ర—మైసూరు సరిహద్దులో కొందరిని అరెస్టు చేయడం జరిగినదని, వారిపై ఇప్పుడు విచారణ సాగుతున్నదని ఆయన తెలియజేశారు. మరొక ప్రదేశంలో నిన్ననే కొన్ని బాంబులు దొరికినవని, అయితే అదృష్టవశాత్తూ ప్రమాదం ఏమీ జరగలేదని ఆయన చెప్పారు. చూడబోతే ఈ చర్యల వెనకాల ఏదో 'అదృశ్య హస్తం'—ఉన్నట్లు కనిపిస్తున్నదని శ్రీ పాటిల్ పేర్కొన్నారు.

ఆరుమాసాలలో 649 ప్రమాదాలు

దీనికిముందు రైల్వేశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ షానవాజ్, శ్రీ రామ్‌సింగ్, మరి అయిదుగురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం యిస్తూ, 1966 జనవరి 1 నుండి జూన్ 30 వరకూ 649 రైలు ప్రమాదాలు జరిగినవని తెలియజేశారు. వీటిలో రైళ్ళు ఢీకొనడం, పట్టాలు తప్పడం, రైళ్ళలో పేలుళ్ళు మున్నగునవి చేరివున్నవని ఆయన అన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం దాదాపు రు. 84,94,400 వరకూ ఉన్నట్లు అంచనా వేయబడినదని ఆయన అన్నారు.

ఈప్రమాదాలలో 41మందిరైల్వేసిబ్బంది, 233 మంది ప్రయాణికులు మరణించారని, 292 మంది రైల్వే సిబ్బంది, 710 మంది ప్రయాణికులు గాయపడ్డారని ఆయన వివరించారు. నష్టపరిహారం క్రింద మొత్తం రు. 1,30,810,10 లు చెల్లించినట్లు ఆయన చెప్పారు. విద్రోహచర్యల మూలంగా ఆరు ప్రమాదాలు సంభవించినవని, ఒక సందర్భంలోనే ఆరుగురిని అరెస్టుచేయడం జరిగినదని ఆయన అన్నారు. శ్రీమతి సి. అమ్మన్నరాజా, శ్రీ అర్జున్‌అరోరా, శ్రీ ధారియా, శ్రీ ఎ.డి. మణి ప్రభృతులు అడిగిన అనేక అనుబంధ ప్రశ్నలకు సమాధానం యిస్తూ డిప్యూటీ మంత్రి, యేడాదికి 600 పైగా ప్రమాదాలు జరగడం అసాధారణమైన విషయమేమీ కాదని అన్నారు. ఒక యేడాదిలో 30 వేల వరకూ ప్రమాదాలు జరిగినవని, వీటిలో ఎక్కువభాగం స్వల్ప ప్రమాదాలని ఆయన అన్నారు. ప్రమాదాల కారణాలను గురించి దర్యాప్తు చేయడానికి కమిషన్ ఏర్పాటుచేయా లన్న సూచనను మంత్రి త్రోసిపుచ్చారు.

ప్రపంచ బ్యాంకుతో సంప్రతింపులు

అక్టోబర్‌కు పూర్తికాసున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 28:— ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయం విషయమై బ్యాంకుతో అక్టోబరు నాటికల్లా సంప్రతింపులు పూర్తికాగలవని ఆర్థికమంత్రి శ్రీ శచీన్ చౌధురి నేడు లోక్‌సభలో తెలియజేశారు.

కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ వ్యవసాయం, తదితరరంగాలకు ఎంత సహాయం ఇవ్వాలన్న విషయమై సంప్రతింపులు కొనసాగుతున్నాయని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంకుతో సంప్రతించిన అనంతరమే ఏ ప్రాజెక్టులకు సహాయం అందివ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని ప్రస్తుతం మరెక్కువ పరిశ్రమలకంటె వ్యవసాయానికేఎక్కువ సహాయం అవసరమని ఆర్థికమంత్రి వివరించారు.

వ్యవసాయ ప్రాజెక్టులను గురించి సంప్రతించే సందర్భంలో పార్లమెంటు సభ్యులతో ప్రభుత్వం చర్చించగలదని హామీ ఇవ్వాలని శ్రీ విభూతి మిశ్రా కోరారు.

పార్లమెంటు సలహా సంప్రతింపులు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు.

వ్యవసాయదారులకు అవసరమైన ఋణాల దృష్ట్యా ప్రభుత్వంసహాయవిధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తుందా అని ఆచార్యరంగా ప్రశ్నించారు.

తక్కువ వడ్డీకి రైతులకు ఋణాలిచ్చే పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆర్థికమంత్రి సమాధానమిచ్చారు.

కల్తీనేరస్థులకు తీవ్ర శిక్షలు

లోక్‌సభలో సభ్యుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 28:— ఆహార పదార్థాలలో కల్తీ కలిపే వారిని తీవ్రంగా శిక్షించాలని లోక్‌సభలో నేడు అన్నిపార్టీలకు చెందిన సభ్యులు విజ్ఞప్తి చేశారు.

రానురానూ కల్తీ పెరిగిపోవడంపట్ల కేంద్ర మంత్రి డాక్టర్ సుశీలా నయ్యర్ ఆందోళనవ్యక్తం చేస్తూ ఈ దురాచారాన్ని నిరోధించే నిమిత్తం తీవ్రచర్యలు తీసుకోవలసినదిగా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని చెప్పారు.

ఆహారద్రవ్యాలలో షాపు యజమానులు స్వేచ్ఛగా రాళ్ళు కలుపుతున్నారని శ్రీ ఆర్. యస్. పాండే పేర్కొన్నారు.

వ్యక్తిగతమైన ప్రతిష్ఠ [illegible] శిక్ష [illegible] ఆరోగ్యమంత్రి హామీ ఇచ్చారు.

మెదక్ కలెక్టర్‌చే సమితి గ్రామ సందర్శన

ప్రజలు బాటలు నిర్మించడంవల్ల కలెక్టర్ హర్షం

సంగారెడ్డి, జూలై 28:— జిల్లాపరిషత్ అధ్యక్షుడు, నరసాపూర్ పంచాయతీసమితి అధ్యక్షుడు శ్రీ జి. వీరయ్య, యితర ఉద్యోగులు వెంటరాగా మెదక్‌జిల్లా కలెక్టరు నిన్న నరసాపూర్ సమితిలోని కొన్ని గ్రామాలను సందర్శించారు.

ఇరుప్రక్కలా చెట్లతో బాటలు నిర్మించడాన్ని కలెక్టరు ప్రశంసించారు. ఈ సమితిలోని 63 పంచాయితీలలోనూ 44 గ్రామ పంచాయితీలు 1965—66 తో పన్నులను నూటికి నూరుపాళ్ళ వసూలు చేసినవని బి. డి. ఓ. శ్రీ శంకరరావు కలెక్టరుకు తెలియచేశారు.

జలపుట్ రిజర్వాయర్ నీటి మట్టం 86.5 అడుగులు

విశాఖపట్నం, జూలై 28:— మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టు ప్రాంతంలో గతకొద్దిరోజులుగా వర్షాలు బాగా కురిశాయి.

జలపుట్ రిజర్వాయర్ నీటిమట్టం నేడు 86.5 అడుగులకు పెరిగింది.మొత్తంఆరులో అయిదు జనరేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెప్పబడింది

విశాఖలో వర్షం

విశాఖపట్నం, జూలై 28.— నేటి ఉదయం 8—30 గంటలతో పూర్తయిన 24గంటల కాలంలో విశాఖపట్నంలో 1.5 అంగుళాల వర్షం కురిసింది. వర్షంకురిసేవాతావరణం నేడు కూడా ఉన్నది. (యు. పి.)

లూసాకా, జూలై 28.— జాంబియానుంచి రొడీషియా మీదుగా పోర్చుగీస్ మొజాంబిక్ రేవులకు రైళ్ళలో [illegible] అనంతరం రాగి ఖనిజం రవాణా తిరిగి ప్రారంభమైనట్లు రొడీషియన్ అధికారులు ప్రకటించారు.

చతుర్థప్రణాళిక ముసాయిదా

వచ్చేపార్లమెంటు సమావేశంలో సమర్పణ

న్యూఢిల్లీ, జూలై 28:— చతుర్థ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను వచ్చే సమావేశంలో పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుందని ప్రణాళికామంత్రి శ్రీ అశోక్‌మెహతా నేడు లోక్‌సభలో తెలియజేశారు.

శ్రీ సెజియన్, మరి 50 మంది అడిగిన ప్రశ్నకు వ్రాత పూర్వకంగా సమాధానం ఇస్తూ శ్రీ మెహతా ఈ విషయాన్ని తెలియజేశారు.

ప్రణాళిక ముసాయిదా ఇంకా తయారవుతున్నదనీ, జాతీయ అభివృద్ధి మండలి దానిని పరిశీలించ వలసి ఉన్నదని ఆయనన్నారు.

సస్పెన్షన్ ఉత్తరువుల రద్దుకు తిరస్కృతి

న్యూఢిల్లీ, జూలై 28:— బహిష్కరించిన పదుగురు సభ్యుల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలన్న శ్రీ హేమ్‌బారువా ప్రతిపాదనను సభానాయకుడు శ్రీ సత్యనారాయణసిన్హా తిరస్కరించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తి అయ్యేవరకు ఆర్థిక పరిస్థితులపై చర్చను వాయిదా వేయడానికి నిన్న తీసుకొన్న నిర్ణయం దృష్ట్యా సభ్యుల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని శ్రీ హేమ్‌బారువా నేడు లోక్‌సభలో కోరారు.

మద్రాసు రాష్ట్రంలో ప్రకటించిన, ఇస్లామ్ కాలెండర్‌పై కాశ్మీర్ నిషేధం

జమ్ము, జూలై 28:— జమ్ము—కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో అంతర్భాగంగాగాక, ఒక ప్రత్యేక ప్రాంతంగా సూచిస్తూ '121 ఇస్లామ్' అనే పేరుతో ప్రకటింపబడిన కాలెండర్ల పంపిణీని రాష్ట్రప్రభుత్వం నిషేధించింది.

డబ్బు! డబ్బు! డబ్బు!

జీవిత బీమాకు ప్రతినిధి [illegible]

సహకార సంస్థలద్వారా పాఠ్యగ్రంథాల విక్రయం

—ప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 28 :— విదేశాలనుండి దిగుమతి చేసుకున్న పుస్తకాల అమ్మకాన్ని త్వరలో సహకార సంస్థలు చేపట్టనున్నవి.

పాఠ్య గ్రంథాలు, సాంకేతిక విషయాలకు సంబంధించిన గ్రంథాలు విద్యార్థులకు సరసమైన ధరలకు అందించే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నది.

ప్రాథమిక చర్యగా 5 లక్షల రూపాయలు విలువగల విదేశీ గ్రంథాలను దిగుమతి చేసుకోవడానికి డిపార్టుమెంటల్, హోల్‌సేల్ సహకార స్టోర్సుకు లైసెన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది

దిగుమతి పుస్తకాలలో పెక్కింటిని ఢిల్లీలో సూపర్ బజార్‌లో అమ్ముతారు. మిగిలిన వాటిని విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో వున్న సహకార స్టోర్సులో అమ్ముతారు.

రు. 5 లక్షల విలువచేసే ఔషధాలు, కళాకారుల కుంచెలు, రబ్బరుపాలు వగైరా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం సహకార సంస్థలకు అనుమతించింది. డిపార్టుమెంటల్, సహకార స్టోర్స్‌ద్వారా దిగుమతి గ్రంథాలను అందరికీ అమ్ముతారు.

థాయ్‌ప్రధాని హత్యకు కుట్ర

బ్యాంకాక్, జూలై 27.— థాయ్ ప్రధాని ఫీల్డ్‌మార్షల్ థనమ్ కిట్టికచోర్నును హత్య చేయడానికి జరిగిన కుట్ర బయటపడ్డదని థాయ్ దేశీయ వ్యవహారాలమంత్రి జనరల్ ప్రపాస్ చారుసతియన్ నేడు అన్నారు.

చిట్టెలుక పొట్టియుద్ధం

లండన్, జూలై 28.— చిట్టెలుక, విమానంలో పొట్టి యుద్ధం చేయడం వైమానిక చరిత్రలో ఒక విచిత్ర ఘట్టం. ఈ విమానాన్ని రాబర్ట్స్ అనే అతడు నడుపుతున్నాడు. ఎలుక వెళ్ళి విమానం ఇంజన్‌లో దూరింది. కాని ప్రమాదం జరగలేదు.

చిట్టె ఎలుక ఇంజన్‌లోకి ఎలా వచ్చిందనేది ఒక ప్రశ్న. విమానం పశ్చిమ జర్మనీలోని ఒకవిమానాశ్రయం చేరనున్నది.సుమారు 1000 అడుగుల ఎత్తున వుండగా — ఒక డేగ ఎదురు రావడం చూశారు వైమానికులు. ఆ డేగ కాళ్లలో ఒక ఎలుక వ్రేలాడుతూ వుండడం కూడా వారు గమనించారు. విమానం దింపడానికిగాను, కంట్రోలు చేసి వుంచడంవల్ల, దాన్ని తిప్పివేయడానికి వీలులేకపోయింది.డేగ, విమానం ఢీకొట్టుకొనే సమయంలో, డేగ ఎగిరి తప్పించుకోవడంతో, ఎలుక వచ్చి రెండవ నెంబరు ఇంజనులో పడింది.

శ్రీ నిట్టూర్ శ్రీనివాసరావు

మద్రాసు, జూలై 28.— కేంద్ర విజిలెన్సు సంఘం కమిషనర్ శ్రీ నిట్టూర్ శ్రీనివాసరావు ఢిల్లీనుంచి నేడు యిక్కడికి వచ్చారు. రేపు బెంగుళూరు వెళతారు.

tik-20®

టిక్-20 నల్లులను చంపును





నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది

టాటా ఫైసన్ ఉత్పత్తి

ఇప్పుడు ప్యాకెట్ మీద కొత్త చిహ్నముతో లభిస్తోంది

నల్లులను చంపుటకు అత్యుత్తమమైనది మీకు లభిస్తుందని అది గ్యారంటీ చేయును.

నకిలీ సరకుని కొని మోసపోకండి

Benson's/TFI-23 TEL

ఇండియాకు విదేశ సహాయం మొత్తం రు. 4160 కోట్లు

వివిధ దేశాలతో ఒడంబడికల వివరాలు

న్యూఢిల్లీ, జూలై 28 — విదేశాలతో, సంస్థలతో 1966 ఏప్రిల్—జూన్ మూడు నెలల కాలంలో దస్కతుచేసిన ఒడంబడికల అప్పులమొత్తం రు 287.82 కోట్లు. 1965 అక్టోబరు—డిసెంబరు కాలంలో మొత్తం రు 63.92 కోట్లు. 1966 జనవరి—మార్చి కాలంలో మొత్తం రు. 44 85 కోట్లు,

భారతదేశ సహాయకదేశాల, సంస్థలనుంచి ఆర్థికాభివృద్ధికి ఈ ఒడంబడికలమొత్తంతో కలిపి రు 4160 కోట్ల మొత్తం లభించనున్నది.

అయితే అమెరికా ... చట్టంలో (పి. ఎల్—480 ప్రకారం), గ్రాంటురూపంలో అందజేసేమొత్తం, ప్రపంచద్రవ్యనిధి నుంచి అందించే మొత్తం పై ఉదహరించిన మొత్తంలో చేరవు.

ఏలూరులో కలరా ఇంజక్షనులు

ఏలూరు, జూలై 28 — కలరా టీకాలిచ్చే పని బాగాతో, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ జి ఎస్ శాస్త్రి పర్యవేక్షణక్రింద మున్సిపల్ అధికారులు ఇక్కడ కలరా నిరోధక చర్యలుతీసుకొంటున్నారు 22,000 మందికి ఏలూరులో గతవారం ఇంజక్షనులుచేశారు. కలరానిరోధకచర్యలు గురించి ప్రజలకు ప్రచారం చేస్తున్నారు.

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

మా కార్పెట్లు, బెడ్ షీట్లు అమ్ముటకు కమీషను పద్ధతిపై ఏజంట్లు కావలెను

శ్రీ వెల్విలియాల్ టెక్స్ టైల్స్, భవాని, వయా ఈరోడ్

మా ఆకర్షణీయమైన 1967 ఆఫ్ సెట్ వెరైటీ కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు అనుభవముగల ఏజంట్లు కావలెను ఎంచి కమీషను, పాడాచిత్రములు కొనదలచినవారు కూడ ఇంగ్లీషులో వ్రాయవచ్చును

Grams: "PALACE" P B No 138 PERCO PICTURE PALACE Sivakasi. Phone: 371

కావలెను

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, క్లర్కులు, వైర్ లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసల పంపుడు.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ (Registered & Recognised) స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

సవరణ

1965 సం. నవంబరు నెల 13వ తేదీ శని వారం ఆంధ్రప్రభలో 5వ పేజీలో 1వ కాలం ప్రకటన క్రింద ప్రకటించిన నోటీసులో "శారద అసోసియేషన్" టి పుత్తూరు పోస్టు, (వయా) తవణంపల్లి బంగారుపాళ్యం తాలూకా చిత్తూరుజిల్లా అను ప్రకటనను ఈ తేదీనుండి అమలుకు తీసుకొనవలయును. మరియు మేము మా యొక్క అసోసియేషన్ పేరుకు "శారద అసోసియేషన్" అను పేరుకు బదులుగా "తవణంపల్లి పుత్తూరు విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్" అని పేరు మార్చడమైనది.

యమ్ జయరాం, ప్రెసిడెంటు.

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS, I, II, P.W.D, HEADMASTERS, DEPUTY INSPECTORS TEST ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED, PROSPECTUS FREE APPLY TO ACCOUNT TEST INSTITUTE EGMORE. MADRAS-8

శారదాంబా దాసా గోవిందయ్య కళాశాల, హిందూపురం

శ్రీ వేంకటేశ్వరయూనివర్సిటీ-అనుబంధంలో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ... బి. యస్ సి. మొదటి తరగతిలో ... ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించుచున్నారు. అందులో చేరదలచుకొన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో 30—7—66న లోపల ప్రిన్సిపాల్‌నుకలుసుకొనవలెను.

కె. సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్

శ్రీ రావ్ బహద్దూర్ వేమూరి రంగనాధంచెట్టి ఛారిటీస్,

(శ్రీ వేంకటేశ్వర స్టూడెంట్స్ హాస్టల్ 363, ట్రిప్లికేన్ హైరోడ్డు, మద్రాసు—5)

స్కాలర్ షిప్ లు

మద్రాసు విద్యాలయములలో చదువుచున్న బీద హిందూ బాలురకు, బాలికలకు స్కాలర్ షిప్పులు ఇవ్వబడును. వైశ్యకులస్థులకు మద్రాసు సిటీలోని హైస్కూళ్ళు, కాలేజీలనుంచి వచ్చు వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

దరఖాస్తు ఫారములు, ఇతర వివరములు పై తెల్పిన ఆఫీసునుండి పొందవచ్చును.

సర్వ-విషయములు పూర్తి చేయబడిన దరఖాస్తులు ఈ ఆఫీసుకు 1966 ఆగస్టు 31 వ తేది. ఆ లోపలగాని చేరవలెను.

ట్రస్టీలు.

"గంధకంలేకుండా తెల్ల పంచదారఉత్పత్తి" లనే విషయంపై హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సదస్సును జూబిలీహాల్‌లో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నప్పటి దృశ్యం. పంచదారఉత్పత్తి నిపుణుల సంఘం ప్రెసిడెంట్ శ్రీ ఎస్. కె. ... అధ్యక్షత వహించారు.

అధికార పక్షంలో అవినీతి, ముఠాతత్వం

యు. పి. మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షసభ్యుల ఆరోపణ

లక్నో, జూలై 28:— ఉత్తర ప్రదేశ్‌లో శ్రీమతి సుచేతా కృపలానీ మంత్రివర్గంపై ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిన్న విధాన్ సభలో చర్చ ప్రారంభమైంది.

చర్చ రెండుగంటలపాటు జరిగింది. నిన్నటిచర్చలో ప్రతిపక్షనాయకుడు శ్రీ మాధవప్రసాద్ త్రిపాఠీ ప్రభుత్వవిధానాలను నిశితంగా విమర్శించారు. అధికారపక్షంలో ఎటువంటిక్రమశిక్షణలేదని, రాష్ట్ర మంత్రివర్గంబాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నదని ఆయన ఆరోపించారు.

అధికారపక్షంలో అవినీతి, ముఠాతత్వం, లంచగొండితనం పెరిగిపోయినవని ఆయన అన్నారు. ప్రభుత్వంలో అసమర్థత అన్ని విధాలకొట్టవచ్చినట్లు కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు.

ఆగస్టు 25 వ ప్రతిపక్షాలు ప్రభుత్వం వ్యతిరేక దినంగా పాటించనున్నవని, సెప్టెంబరు 12 వ తేదీన సామూహిక కోర్టు అర్జీ ... వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుపనున్నామని శ్రీ త్రిపాఠి బెదిరించారు.

ఇటీవల ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ వారు ప్రభుత్వయంత్రాలను, ప్రభుత్వసిబ్బందిని వినియోగించడం జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌వాదులకు ... పెద్దమొత్తాలు మంజూరుచేయబడవలసియున్న అన్నారు. రాష్ట్రప్రభుత్వోద్యోగుల ఆందోళన సందర్భంగా, సాయుధపోలీసులపై ... ఇతరవిషయాలపై ... ప్రభుత్వం రు. 50 లక్షలదాకా ఖర్చుచేసినదని ఆయన తెలియజేశారు. సభలోచేసిన వాగ్దానాలు అనేకం ముఖ్యమంత్రి నిలుపుకొనలేదని శ్రీ త్రిపాఠి విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల విద్యార్థులపై పోలీసుల లాఠీప్రయోగాలు, జందాలో పోలీసుహత్యలు, ఇంకా అనేక అత్యాచారాలు జరిగినవిదనకాదా ఇంకా ప్రజాస్వామికసంస్థలపై రాజ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నదా అని శ్రీ త్రిపాఠి ప్రశ్నించారు.

అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడిన కాంగ్రెస్‌సభ్యులు ప్రభుత్వంపైఖరిని సమర్థించారు. ప్రతిపక్షాల వారుహింసాత్మకచర్యలకు దిగి ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టుతున్నారని వారువిమర్శించారు. మొత్తం 20 మందిసభ్యులు చర్చలో పాల్గొన్నారు.

రాజస్థాన్‌సరిహద్దులో బందోబస్తు ఏర్పాట్లు

పాకిస్తానీయుల విద్రోహచర్యల ఫలితంగా

బికనీర్, జూలై 28:— రాజస్థాన్ సరిహద్దులోని బికనీరు, గంగానగర్‌జిల్లా ప్రాంతాలలో సాయుధపాకిస్తానీయుల అతిక్రమణలు ఇటీవల మితిమీరినట్లు తెలుస్తున్నది.

గడచిన మూడు వారాలలోను పాకిస్తానీ దుండగీండ్రు దాదాపు 10 సార్లు ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చి పశువుల్ని ఎత్తుకుపోయారు.

జూలై 20 వ తేదిరాత్రి బికనీర్ జిల్లా సరిహద్దులలోని ఒకప్రాంతంలో సాయుధపాకిస్తానీయులుభారతసరిహద్దుపోలీసుకేంద్రంపై కాల్పులు జరపడానికి కూడా సాహసించారు. భారతీయులకు చెందిన నాలుగు ఒంటెలను తప్పించి తమ సరిహద్దులలోకి పారిపోతూ, పాకిస్తానీయులు ఈ కేంద్రంపై మూడు సార్లు తుపాకులు పేల్చారు.

పోకిరుండలు సాగిస్తున్న ఈ చర్యల దృష్ట్యా రాజస్థాన్ సరిహద్దులలో బందోబస్తుచర్యలు మరింత కట్టుదిట్టంచేయబడినవని పోలీసు అధికారప్రతినిధి ఒకరుచెప్పారు.

ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్, జూలై 28:—ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి జూలై 31వతేదీన విమానంలో మద్రాసుకు బయలుదేరుతారు అక్కడి నుండి వెల్లూరు వెడతారు. శ్రీ కె. కామరాజు జన్మదినోత్సవాలలో పాల్గొంటారు. ఆగస్టు ఒకటవ తేదీన విమానంలో హైదరాబాద్‌కు మద్రాసునుంచి తిరిగి వస్తారు.

యూనిట్ ట్రస్ట్ కొత్త పథకాలు

కార్యదర్శి వివరణ

హైదరాబాద్, జూలై 28:— నిర్ణీత ఆదాయంవచ్చే వృత్తులకు జీతంనుంచి చిన్న మొత్తం పొదుపుచేసుకునే పథకం ప్రవేశపెట్టడానికిగల అవకాశాలను యూనిట్ ట్రస్ట్ పరిశీలిస్తున్నదని భారత యూనిట్ ట్రస్టు కార్యదర్శి శ్రీ సి. ఎస్. వెంకటరావు మొన్న ఇక్కడ తెలియజేశారు.

హైదరాబాద్ స్టేట్‌బ్యాంకు ... చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ పథకంప్రకారం ... మొత్తాన్ని జీతంనుంచి మినహాయించి, అలా మినహాయించిన ప్రతి ... ఒక యూనిట్ జారీచేయబడుతుందని వివరించారు.

"పెళ్లికానుక" పథకం అనే మరొకటి కలపనున్నారు. ఈ పథకంప్రకారం మైనర్ పిల్లల పేరిట పెట్టుబడి పెట్టవచ్చు. ఇట్టి మొత్తానికి "దానపుపన్ను" (గిఫ్ట్ టాక్స్) వర్తించదు. ఈ మొత్తం పిల్లల పేరిట పొదుపుచేసుకున్నట్లు పరిగణించబడుతుంది. పిల్లలకు పెళ్లిచేసే తరి సొమ్ముతోనే ఈ మొత్తం చెల్లించబడుతుంది.

ఈ సందర్భంగా భీమాపథకాన్ని దీనితో చేర్చే అవకాశం పరిశీలనలో ఉన్నదని ఆయన తెలియజేశారు. ఈ పథకం ప్రకారం యూనిట్ ట్రస్ట్‌లో చెల్లించిన మొత్తంలో కొంతభాగాన్ని భీమా ప్రీమియంగా కట్టడానికి వీలుంటుంది. ఈ భీమాకు పూచీకూడా ఉంటుందని శ్రీ వెంకటరావు ప్రకటించారు.

... అధ్యక్షత వహించారు.

శ్రీ పి. జి. బెనర్జి

విజయవాడ, జూలై 28:— శ్రీ పి. జి. బెనర్జీ రవ్వీలో 3 వారములు జయప్రదముగా పర్యటించి, జూలై 31 వ తేదీన ఉదయం 7 గంటలకు విజయవాడ వస్తున్నారు.

ఎల్లెందులో స్వల్పసంఘర్షణ

ఫారెస్టు గార్డు శిక్షణవిద్యార్థులకు, లారీడ్రైవర్లకు మధ్య

హైదరాబాదు, జూలై 25:— ఖమ్మం జిల్లాలోని ఎల్లెందులో జూలై 24 వ తేదీన ఇద్దరు అటవీ గార్డు శిక్షణ విద్యార్థులకు, లారీ డ్రైవర్లకు మధ్య జరిగిన స్వల్ప సంఘర్షణ ... సాయుధరిజర్వు పోలీసు ... చేయవలసివచ్చింది.

ఆంధ్రప్రదేశ్ అటవీశిక్షణ పాఠశాలకు చెందిన అటవీగార్డు శిక్షణ విద్యార్థులు సినిమా నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ సంఘటన జరిగినట్లు ఇక్కడ పోలీసు కేంద్ర కార్యాలయానికి చేరిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

అంతకుముందు ఒక డ్రైవరు ఒకవిద్యార్థి ఎడల అసభ్యంగా ప్రవర్తించాడని అంటున్నారు వారు ఈ సంఘర్షణను ... అని ఈ సమాచారం తెలుపుతున్నది.

ఆగస్టు ఆరవతేదీన ఆల్ సెయింట్స్ సంస్థ ఉపాధ్యాయుల రజతోత్సవం

హైదరాబాద్, జూలై 27:— ఆల్ సెయింట్స్ సంస్థలో 25 సంవత్సరాలనుంచి పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయుల గౌరవార్థం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీన రజతోత్సవం జరపడానికి ఏర్పాటుచేశారు.

ఆ ఉపాధ్యాయుల పేర్లు:— శ్రీమతి జాయిస్; శ్రీ డి. ఆర్. సక్సేనా, శ్రీ ఖ్వాజా మొహియుద్దీన్.

ఈ రజతోత్సవ సందర్భంగా సన్మానించడానికి పూర్వవిద్యార్థులు చాలామంది విరాళాలు సమర్పించారు. మిగిలిన పూర్వవిద్యార్థులుకూడా తక్షణం విరాళాలు సమర్పించాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

షిల్లాంగ్, జూలై 28:— రాజీనామా ... 15 రోజులలోగా విడుదలచేయకపోయినట్లయితే ప్రత్యక్షచర్యకు పూనుకోగలమని హిందూ నాగా సాంఘికసంఘం ఉపనాయకుడు ఎస్ పి శాస్త్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు.

పాకిస్తాన్‌కు సైనికసహాయం పునరుద్ధరణ వార్త అసత్యం

— అమెరికా ప్రకటన

వాషింగ్టన్, జూలై 28:— పాకిస్తాన్‌కు సైనిక సామగ్రి అమ్మకాలను పునరుద్ధరించే విషయంపై అమెరికా ఇంచుమించు ఒక నిర్ణయానికి వచ్చినట్లు వెలువడిన వార్తలు కేవలం ఊహాగానం మాత్రమేనని విదేశాంగ శాఖ నేడు ఖండించింది.

..., సైనికసామగ్రి అమ్మకంపై ప్రస్తుతం ఉన్న నిషేధం ఆతుర్తలోనే తొలగించే సూచనలు కనిపిస్తున్నవని ఒక అమెరికన్ వార్తాసంస్థ ఇటీవల వెల్లడించింది.

విదేశాంగశాఖప్రతినిధి శ్రీ రాబర్ట్ మెక్ క్లోస్కీ ఈ విషయాన్ని గురించి పత్రికా విలేఖరుల ప్రశ్నలకు సమాధానంచెప్తూ ఇండియా, పాకిస్తాన్‌లకు సైనిక సహాయాన్ని పునరుద్ధరించే విషయాన్ని గురించి అమెరికా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాలోచిస్తూనే ఉన్నదని, అయితే ఈ వార్తాసంస్థ కథనం మాత్రం కేవలం ఊహాగానమేనని స్పష్టం చేశారు.

సైనిక సహాయంపునరుద్ధరణపై ఇంతవరకు కొత్త నిర్ణయంజరిగేసూచన లేమిలేవని విదేశాంగశాఖకు చెందిన ఇతరవర్గాలవారులన్నారు.

ఇండియా, పాకిస్తాన్‌లకు 11 నెలల క్రితం సైనిక సహాయాన్ని అమెరికానిలిపి వేసింది.

ఆ తర్వాత ఇటీవల ... సైనికశకటాలు, రేడియోలు ... ఆయుధేతరసామగ్రి సరఫరాకు అంగీకరిస్తూ ఈ నిషేధం సవరించబడింది.

పాకిస్తాన్‌లోని అమెరికారాయబారి శ్రీ యూజిన్ ఎమ్. లోకె ... విదేశాంగశాఖ అధికారులతో చర్చలు జరిపారు.

ఢిల్లీవాలీ; లక్నోవాలీ

న్యూఢిల్లీ, జూలై 27:—దేశంలో ఇద్దరు అధికారంలోని ఒకమహిళ కనక ... ప్రభుత్వ విధానాలను, ... పెట్టాలని ఎస్.ఎస్.పి. నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేడు సూచించారు.

ఆర్థిక పరిస్థితిపై చర్చసాగిందా... డాక్టర్ లోహియా ఈ సూచనచేశారు. కానీ ... కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు.

"దేశంలో ఇద్దరు మహిళలు అధికారంలోవున్నారు. ఒకరు ఢిల్లీవాలీ, మరొకరు లక్నోవాలీ." అని ఆయన అనగానే పెక్కుమందికాంగ్రెస్‌సభ్యులు ఆక్షేపించగా తానన్నది తప్పుకాదని, శ్రీ లోహియా వాదించారు. చివరకు ఆయన లక్నో ప్రసక్తిమాని ఢిల్లీ మహిళను గురించే మాట్లాడారు.

... అన్నారు.

శ్రీ లోహియా ... 9, 10 తేదీలలో ... తిరిగి ... వస్తున్నది.

వ్యవసాయపథకాలకు ప్రణాళికలో అగ్రస్థానం

లోక్‌సభలో శ్రీ శచీన్‌చౌధురి వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 28 :— ప్రస్తుతం రూపొందించబడుతున్న చతుర్థ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని ఆర్థిక మంత్రి శ్రీ శచీన్ చౌధురి నేడు లోక్‌సభలో హామీ ఇచ్చారు.

వ్యవసాయోత్పత్తుల పెంపుదలకై ఎక్కువ నిధులను సంపాదించే విషయమై ప్రభుత్వ ప్రయత్నాలనుగూర్చి సభలోని ఉభయ పక్షాల వారు వేసిన పలురకాలైన ప్రశ్నల సందర్భంలో ఆయన పై విధంగా హామీ ఇచ్చారు.

ప్రణాళికా సంఘం, ప్రణాళికకు తుదిరూపం ఇచ్చాకనే దానిని ఎవరికి అందజేయటంతో పాటు, ప్రభుత్వం ప్రపంచబ్యాంకుకు సహాయం కోసం ... శ్రీ చౌధురి అన్నారు. ప్రపంచ బ్యాంకుతో సంభాషణల సమయంలో వ్యవసాయ ప్రాజెక్టుల విషయం ప్రభుత్వం ప్రస్తావించలేదని, ప్రపంచబ్యాంకులాంటి ... ప్రాజెక్టుల విషయంలో ... లేదని అర్థం సూచించగల ప్రశ్నలకు సభ్యులు వేయగా ఆయన పై రీతిగా సమాధానం చెప్పారు.

మధ్యంతరం, వారీ ఇరిగేషన్ పథకాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ... వ్యవసాయ కార్యక్రమాన్ని ... పెంపొందించనున్నదని ఉపసభ్యుడు అన్నారు. ఈ సందర్భంలో ప్రపంచ బ్యాంకు ఏమైనా సహాయ మిచ్చిందాలని ఆయన ప్రశ్నించారు.

ప్రణాళికా రూపంలో పార్లమెంటు చెప్పిన విషయాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని శ్రీ చౌధురీ అన్నారు.

వ్యవసాయ దారులకు తగిన పరపతి సౌకర్యాలు లేనిపై, వారు అధికమైన వడ్డీ రేట్లను చెల్లించవలసివస్తున్నదని శ్రీ యన్. జి. రంగా (స్వ) వేసినప్రశ్నకు సమాధానం చెబుతూ ఆ విషయం ... కూడా పరిశీలనలోకి తీసుకోబడిందని శ్రీ చౌధురి అన్నారు.

ఇండియా వ్యవసాయాభివృద్ధి విషయంలో ... మిత్రరాజ్యాల సహాయం కోరినవిషయంలోనే ప్రభుత్వం ప్రపంచబ్యాంకుకు కూడా ... ప్రాధాన్యమిమ్మా కోరిందని ఆర్థిక మంత్రి ... అన్నారు. అది ఇప్పుడు వివిధ వ్యవసాయాభివృద్ధి పథకాలనుగూర్చి, ఇండియాకు లభించనున్న ఎరువులు, పంటలతెగుళ్ళ మందులు మొదలైన విషయము చర్చిస్తున్నది.

ప్రపంచబ్యాంకు, ఇండియా ఆర్థిక సహాయ ... సంఘాల ... నిర్వహించబడు ... వ్యవసాయ ప్రాజెక్టులు ... అభివృద్ధిని సాధించే జాబితాను శ్రీ చౌధురి సభవారికి సమర్పించారు.

రాణీ రుద్రమదేవి పేరుతో మహిళా విశ్వవిద్యాలయం

శ్రీ మాడపాటి హనుమంతరావు సూచన

హైదరాబాదు, జూలై 27:— రాణీరుద్రమదేవిపేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ఎంతైనా అవసరం ఉందని శాసనమండలి మాజీ అధ్యక్షుడు శ్రీ మాడపాటి హనుమంతరావు ఆదివారంనాడు స్థానిక స్వామివివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ వారి తెలుగుపండితుల కళాశాలలో ప్రసంగిస్తూ సూచించారు.

"ఈ తెలుగుకళాశాల ప్రారంభంలో ... ఇప్పటికి అధికారభాషాపట్టం అమలు జరగడంతో, ఇందుకు ఎంతో ప్రాముఖ్యమైన కళాశాల కావడం తథ్యం. ఈ కళాశాల స్థాపన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ... ప్రాధాన్యంగల సంఘటన. బహుముఖంగా ... అయిన నేటి తెలుగుభాషలో ... వ్యక్తీకరించవచ్చును. ఇట్టి తెలుగు కళాశాలలు రాష్ట్రంలో మరిన్ని నెలకొల్పాలి".

ఈ కళాశాలలో చదువుకొనువారిలో ఎక్కువ మంది విద్యార్థినులు.

కళాశాల కార్యదర్శి శ్రీ కె లక్ష్మీరంజనం కళాశాల స్థాపనకు ... పూర్వోత్తరాలను విదీకరించారు.

వైమానిక బృందం విహరించే ప్రాంతం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 28 :— వైమానిక బృందం (పార్టీ) అటవీశాఖ, హైదరాబాద్ సర్కిల్ కన్సర్వేటర్ కంట్రోలులో ఉంటుందని పత్రికా ప్రకటన వెలువడినది. ఈబృందం ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ఈ ఉత్తర్వు ఈనెలలోనే అమలులోనికి వచ్చింది. హైదరాబాద్ ఫారెస్టు డివిజన్, నిజామాబాద్, మెదక్, ... మహబూబ్‌నగర్, ... డివిజన్లు, ఈ వైమానిక బృందం విహరించే ప్రాంతంలో చేరాయి.

More and more people are changing over to COCOA MALTINE an ideal dietary supplement... they believe in QUALITY and ECONOMY

కోకో మాల్టిన్

పుష్టికరమైన, శక్తిదాయకమైన ఉత్తమ ఆహార ...

... పాలు, కోకో, ... బార్లీ ... గ్లూకోజు, ... కోకో మాల్టిన్ ... ఆరోగ్యవంతంగా, ఉత్సాహకరంగా ఉంచడానికి కోకోమాల్టిన్‌లో ఏ, బి, బి—2, డి విటమిన్లు కూడ చేర్చబడి ఉన్నవి. ... కోకోమాల్టిన్ ...

కోకో మాల్టిన్ లాబొరేటరీస్, ప్రొప్రయిటర్స్: గ్రేట్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 46, పూసారోడ్డు, న్యూఢిల్లీ-5 ఫోన్: 52835 ప్రాంతీయ సేల్సు ఆఫీసు: 76, ఎల్లిస్ రోడ్డు, ఫోన్ - 83982 మౌంట్ రోడ్డు, మద్రాసు—2. టెలి. "Southland"

coromandel gromor

కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్

మరియు వారి ప్రముఖడిస్ట్రిబ్యూటర్లు

ఇ. ఐ. డి. ప్యారి లిమిటెడ్ వారు

కేమ డిస్ట్రిబ్యూటర్ల నాదేశించునదేమనగా 6జూలై 1966 నుండి అమలులోనుండు

"గ్రోమోర్" అమ్మోనియం ఫాస్ఫేట్ 20 : 20

వర్తకపు ధర

టన్ను 1కి రూ॥ 681-70 లేక

50 కి. గ్రా. ల బస్తా 1కి రూ॥ 34-09

(ఆంధ్రప్రదేశపు అమ్మకపు పన్నులతోసహా)

నిర్ణయించబడిన ధరలను అన్నిఫ్యాక్టరీలలోను, డిపోలలోను ప్రదర్శింపవలెను.

వ్యవసాయదారులు ఈ ధరలకన్న అధికముగా ఇచ్చికొనవద్దని, ... విక్రయింపబడిన సందర్భమునేర్పడిన ...

కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్

126, సరోజినిదేవి రోడ్, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, ...

మాదూరు కాలువలో ఒక స్త్రీ మృతదేహం

పంచాయతీ నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— ప్రొద్దుటూరులో మిఠాయి అమ్ముకుని జీవించే స్త్రీ మృతదేహాన్ని మాదూరు కాలువనుంచి పోలీసులు జూలై 23 వ తేదీన బయటికి తీసినట్లు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి అందిన వార్త తెలుపుతున్నది.

ఆమె ధరించిన బంగారునగలు శరీరంపై లేకుండున సొమ్ములపహరించడానికి ఆమె హత్య చేయబడినదనే అనుమానాన్ని ధ్రువపరుస్తున్నట్లు శవపంచాయితీలో తేలింది.

ఆమె భౌతికదేహం రెండు గోనెసంచులలో చుట్టి ట్రాటిలో కట్టబడి ఉన్నది.

లాహోర్, జూలై 26:— పాకిస్తాన్ వచ్చే, ఖుడాదినుంచి, మొదట లక్షటన్నుల మేరకు ఎగుమతులు ప్రారంభించవచ్చునని అధికారవర్గాలవారు తెలియజేశారు.

కల్తీ పదార్థాలు అమ్మిన నేరానికి జరిమానాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 26:— కల్తీ "ఐస్‌క్రీమ్" అమ్మిన నేరానికి ఒక వ్యక్తికి సిటీ మేజిస్ట్రేట్ శ్రీ రామనారాయణ రెడ్డి రెండువందలరూపాయల జరిమానా విధించారు.

కల్తీపాలు అమ్మిన నేరానికి మరొకరికి యాభై రూపాయలు, సిటీ మేజిస్ట్రేటు శ్రీ సత్యనారాయణ జరిమానా విధించారు.

కల్తీ కొబ్బరినూనె అమ్మినందుకు ఒకరికి యాభై రూపాయలు, మరొకరికి వందరూపాయలు సిటీ మేజిస్ట్రేటు శ్రీమతి సంగళమ్మ జరిమానా విధించారు.

అలెప్పీ, జూలై 26:— రానున్న ఎన్నికలలో ముక్కోణపు పోటీని నివారించడానికి తమ పార్టీ ఎట్టి త్యాగానికైనా సిద్ధంగావున్నదని కేరళ తిరుగుబాటు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. ఎమ్. జార్జి ఇక్కడ ప్రకటించారు.



శనివారం, జూలై 30
శక 1888—శ్రావణ 8

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం : 6—00 వందేమాతరం — కార్యక్రమ వివరణ, 6—10 భక్తిరంజని, 6—45 సూక్తిముక్తావళి, 6—50 స్వరవల్లరి, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 గానసుధ, 8—30 విజయవాడవలె, మధ్యాహ్నము : 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణ భారతి, 1—50 తె. వా., 3—30 బాలానందం, 5—00 స్థానిక ప్రకటనలు, 5—35 విజయవాడ వలె, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 వ్యావసాయిక విషయములు, 7—00 తె. వా., 7—15 దీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30 చిత్రతీమ, 7—45 నాటిక, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11—05 ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ

ఉదయం : హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నము : 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 గానసుధ, 2—20 లలిత సంగీతం, 2—30 మండా బలరామశర్మ: వేణువు, 3—30 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము 5—30 హైదరాబాద్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 8—20 సుబద్ధ సంగీతం, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ— 357.1 మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 6—50 స్వరవల్లరి, 7—00 తె. వా., 7—30 పాలవెల్లి, మధ్యాహ్నము : 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణభారతి, 1—50 తె. వా., సాయంత్రము 5—30 స్థానిక ప్రకటనలు, 5—35 లలిత సంగీతం, పద్యపఠనం, 6—15 ప్రాంతీయ వార్తలు, 6—25 ప్రస్తుతాంశం, 6—30 పంట సీమలు, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—40 జానపదగేయాలు, 8—00 కల్పలత, శ్రోతలు కోరిన పాటలు, 8—40 లలిత సంగీతం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమం, 11—05 ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 పి. ఆర్. కుమార కేరళవర్మ, 7—30 సంగీతామృతం, లాల్గుడి జి. జయరామన్, లాల్గుడి శ్రీమతి బ్రహ్మానందం, వయొలిన్ యుగళం, 8—15 మాధవీ రాజగోపాలన్, 9—45 వాద్య సంగీతం, 10—00 పి. ఆర్. కుమార కేరళవర్మ. మధ్యాహ్నము : 12—00 సీతా నాగలక్ష్మి, 12—30 అరుణాచల కవికృతులు : ఎన్. బాలసుబ్రహ్మణ్యం, 1—00 సీతానాగలక్ష్మి, 5—00 కె.ఆర్. గణపతి: వేణువు, 7—00 సంగీత మంజరి, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 12—00 ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం : 6—00 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాసు ఎ వలె, మధ్యాహ్నము : 1—50 తె. వా., సాయంత్రము : 6—40 హైమావతి త్యాగరాజన్, 7—00 తె. వా., 7—15 చిత్రగానం, 7—30 గీతమాలిక, 11—05 ప్రసార సమాప్తి.

స్పెషల్ ఆఫీసరు బదిలీకి నిరసన

రాజమండ్రి, జూలై 28:—గతతొమ్మిది నెలలుగా చక్కటిసేవచేసిన మున్సిపల్ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎస్. నరసింహరావును అకస్మాత్తుగా బదిలీచేయడంపట్ల 25వ తేదీన యిక్కడ విక్రమహాలులో జరిగినసమావేశం నిరసన తెలిపింది. బదిలీ ఉత్తర్వుకు "స్టే" ఇవ్వవలసినదిగా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. సభకు శ్రీ కె. లింగరాజు, అధ్యక్షత వహించారు. స్పెషల్ ఆఫీసరు చేతుల్లో మున్సిపల్ పరిపాలనను ఉంచడాన్ని శ్రీ జి. ఎస్. బాలాజీదాస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరిపించాలని ఆయనకోరారు తరచు జరిగే ట్రాన్స్‌ఫర్లవలన పరిపాలన దెబ్బతింటున్నదని ఆయన పేర్కొన్నారు.

శ్రీయుతులు సి. [illegible], సత్యానందం, వై. [illegible], శ్రీనివాసరావు, కె. నాగిరెడ్డి, కె. లింగరాజులు ప్రసంగించారు.

బదిలీ ఉత్తర్వును నిలిపివేయడానికై ప్రభుత్వం వద్దకు వెళ్ళగల ప్రతినిధులతో కూడిన కమిటీని సమావేశం ఏర్పాటుచేసింది. శ్రీయుతులు లింగరాజు, నాగిరెడ్డి, సత్యానందంలు కమిటీ సభ్యులు. (మా. ప్ర)

డెందుకూరు గ్రామంలో 10వ తరగతికి ప్రారంభోత్సవం

మధిర, జూలై 28:— మధిర పంచాయతీ సమితి డెందుకూరు గ్రామంలో 24వ తేదీన పదవతరగతికి ఖమ్మంజిల్లా పరిషత్ ఛైర్మన్‌చే ప్రారంభోత్సవం చేయబడింది. సభకు పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. సభ్యులు శ్రీ దమ్మాలపాటి దేశపతి, శ్రీ బత్తిని వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. రాధాకృష్ణమూర్తి, మధిర సహకార సంఘాధ్యక్షులు శ్రీ అవధానుల సీతారామశాస్త్రి, మధిర పంచాయతీ అధ్యక్షులు కోనా విశ్వనాథంగార్లు ప్రసంగించారు. పేరెంట్సు కమిటీ వారు ఈసంవత్సరములో భవన ఉన్నత పాఠశాలకు కావలసిన పరికరములు, భవనము, [illegible]

రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభం

రాజమండ్రి, జూలై 28:— హైదరాబాద్‌లో జైలులో పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌కాకుండా అటువంటి మరొక ప్రెస్‌ను ఆర్థికమంత్రి [illegible] గారు కానందున ఇక్కడ సెంట్రల్ జైలులో న్యాయశాఖ మంత్రి శ్రీ నరసింహారావు సోమవారంనాడు ప్రారంభించారు. ఖైదీలకు పునరావసం కల్పించాలనే దృష్టిలో జైళ్ళలో పరిశ్రమలు నెలకొల్పబడుతున్నవన్నారు. జైళ్ళు సంస్కరణ సంస్థలుగా రూపొందాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఆర్థికమంత్రి శ్రీ చెన్నారెడ్డికి ఆయన కృతజ్ఞత తెలిపారు.

విడుదలయేసరికి ఖైదీలను ప్రయోజనకరమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉద్దేశింపబడినదని స్వాగతం పలుకుతూ జైళ్ళ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ సి. బి. పాటిల్ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన డైరక్టర్ ఆఫ్ ప్రింటింగ్ శ్రీ ఆర్. విఠల్ రావు ఆర్థికమంత్రికి కృతజ్ఞత తెలిపారు. వరంగల్ ఆదితర ప్రాంతాలలో యిటువంటి కేంద్రాలను ప్రారంభించడానికి ఆలోచిస్తున్నామన్నారు. జైలుసూపరింటెండెంట్ శ్రీ కె. ఎల్. ఎస్. రెడ్డి వందన సమర్పణ గావించారు. (మా. ప్ర.)

నిడదవోలులో బాలికల ఓరియంటల్ స్కూలు

హైదరాబాద్, జూలై 28:— గోదావరి ప్రాంతంలో అసంఖ్యాక పేద ప్రజానీకాన్ని కన్నతల్లిగా కరుణించి సేవచేసిన సాధ్వీమణి డొక్కా సీతమ్మ పేరుమీదుగా నిడదవోలులో ఒక బాలికల ఓరియంటల్ స్కూలును ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నారు. బాపిరాజు ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెలాఖరులోగా ఈ స్కూలును ప్రారంభిస్తున్నారు.

స్వర్గీయ మాగంటి అన్నపూర్ణాదేవిపేరు మీదుగా మరియొక బాలికల ఓరియంటల్ స్కూలును ఈ నెలలోనే తాడేపల్లిగూడెంలో ప్రారంభిస్తున్నారు.

తండ్రి బాపిరాజు పేరుమీదుగా శ్రీ మూర్తిరాజు ఈ ట్రస్టును నెలకొల్పారు. పశ్చిమ గోదావరిజిల్లాలో బాపిరాజు ట్రస్టు క్రింద అనేక విద్యాసంస్థలు విలసిల్లుతున్నాయి.

పొన్నూరు తాలూకాలో వరద ఉధృతం

పొన్నూరు, జూలై 28:— పొన్నూరు సమితాలూకాలో పడమటివైపువున్న షుమారు 20వేల యకరాలలోని వరిపైరు వరదనీటిలో మునిగిపోయింది.

కొమ్మమూరు కాల్వ, కొల్లిపర్ల, తుంగభద్ర మురుగుకాల్వలు గతవారం పొంగి ప్రవహిస్తున్నవి. నీటివరపడివల్ల మాగాణిచేలలో యున్న వరద ప్రవాహం తాకిడికి వరిపైరు కొట్టుకుని పోతున్నది.

పొన్నూరు వరగాని మధ్యనడిచే ప్రయివేటు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి.

కాలవలు అన్ని పొంగి ప్రవహిస్తున్నవి. అందువల్ల వరిపొలాలు నీటిమయమైనవి. నాట్లు వేయాలన్న పొలాలలో పని నిలిచిపోయినది. [మా.ప్ర]

పెద్దాపురంలో హర్తాళ్

పెద్దాపురం, జూలై 28:— కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కల్తీ నిరోధక చట్టంవల్ల కలిగేయిబ్బందులకు నిరసన సూచకంగాను, అమలాపురంలోని వర్తకులపై చేయబడిన నేరాలను మోపి శిక్షలు విధించారని భావిస్తున్నందువల్లను స్థానిక వర్తక సంఘం ఆధ్వర్యాన నిన్నయిక్కడ ఒక్క భోజనహోటళ్ళు మినహా మిగతా దాదాపు అన్నిరకాల వ్యాపారసంస్థలు, షాపులు మూసివేసి సంపూర్ణహర్తాళ్ జరిపారు. ఈ హర్తాళ్‌లో పట్టణంలోని 23 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. (మా. ప్ర)

మారేడుమాకలో అప్పర్ ప్రైమరీ స్కూలు

తరిగొప్పుల, జూలై 27:— [illegible] సమితిలో మారేడుమాకలో జూలై 24 వ తేదీన సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా [illegible] పూర్ణచంద్రరావు అప్పర్ ప్రైమరీ స్కూలుకు ప్రారంభోత్సవం చేశారు. స్థానిక సర్పంచ్ శ్రీ [illegible] పురుషోత్తం జెండా ప్రతిష్టాపన చేశారు. బహిరంగసభకు సమితి అధ్యక్షుడు అధ్యక్షత వహించారు. బి.డి.ఓ. శ్రీ జె. [illegible], సర్పంచ్ శ్రీ ఎస్. [illegible] పురుషోత్తం పాఠశాలకై చేసిన కృషిని కొనియాడారు. స్థానిక ఉపాధ్యాయుడు శ్రీ జి.వి.యస్. శాస్త్రి స్వాగతపత్రం సమర్పించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీ యం. జగన్నాథం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. (మా. ప్ర.)

ఆగస్టులో దివిసీమ అభివృద్ధి మహాసభ

మచిలీపట్నం, జూలై 28:— దివిసీమ అభివృద్ధి మహాసభను అవనిగడ్డలో ఆగస్టులో జరుపుటకు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ అధ్యక్షులుగా ఆహ్వానసంఘం ఏర్పాటుచేయబడింది.

దివిసీమ అభివృద్ధి సభకు అధ్యక్షులుగ శ్రీ మండలి వెంకటకృష్ణారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ కంఠంనేని వెంకటసుబ్బయ్య, కార్యదర్శులుగా శ్రీ కోట కేశవనారాయణ, శ్రీ [illegible] వివిధ సంఘాల ప్రతినిధులతో [illegible]

ఇందుకు [illegible] జరిగిన కార్యకర్తల సభలో [illegible] ఖాదీబోర్డు వారు త్వరలో ఈ ప్రాంతాలలో అంబరు చరఖా శిక్షణా [illegible]

ధర్మఅప్పారావు కాలేజి ప్రారంభోత్సవం

విద్యావ్యాప్తికి ఇతోధిక కృషి అవసరమని సాంస్కృతిక మంత్రి హితవు

నూజివీడు, జూలై 28:—సుమారు [illegible] సంవత్సరాలక్రింద శ్రీ ధర్మ అప్పారావు స్వప్నం ఈనాటి కొకరూపం తాల్చి, 'జమీందారులపట్టణం' అని పేరు మ్రోగిన నూజివీడులో కళాశాల స్థాపన జరిగింది.

శ్రీ ధర్మ అప్పారావు ఆ సందర్భంలో కాలేజీ స్థాపనవిషయం పేర్కొన్నారు. కాని అది నూజివీడులో స్థాపించే అవకాశాలు లేకపోవడం వల్ల, వారిపేర 1936 లో విజయవాడలో స్థాపించబడింది. అదే యస్.ఆర్.ఆర్.కాలేజీ. దీనికి పదిలక్షలు ఖర్చుపెట్టబడింది.

ఇప్పుడు మంత్రి శ్రీ యం. ఆర్. అప్పారావు తమ కున్న విశ్వవిద్యాలయానుభవాన్ని, ప్రజాసేవాసక్తిని పురస్కరించుకొని నూజివీడు కాలేజీ స్థాపనకు ఎంతో కృషిచేశారు. వారికృషిఫలితంగా రెండులక్షల నలభైవేల రూపాయలు వసూలైంది—అని ప్రిన్సిపాల్ శ్రీ యర్రోజు మాధవాచార్యులుగారు ప్రారంభోత్సవసభలో తెలియచేశారు.

కళాశాల ప్రారంభోత్సవంచేసిన సాంస్కృతిక శాఖామంత్రి శ్రీ పి.వి.జి.రాజు ప్రసంగిస్తూ— రాష్ట్రంలో సాంస్కృతిక వికాసానికి లక్ష రూపాయలే ఖర్చుపెడుతున్నాం. ఇది చాలా తక్కువ. ఒకకోటి అయినాపుంటే కొంతమేలు చేయవచ్చు. విద్యాభివృద్ధిచెందిన దేశమే ప్రగతిపథంలో పయనించగలుగుతుంది, ప్రతిభా ప్రాభవాల నందుకోగలుగుతుంది.

మన రాష్ట్రంలో విద్యకు ఖర్చుపెడుతున్నది కూడా చాలాతక్కువ. విద్యాభివృదికి, ప్రజలూ ప్రభుత్వం కలసి కృషిచెయ్యాలి. నూజివీడులో ఈ కళాశాల స్థాపించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇలాటి సరస్వతీ నిలయాలింకా ఎన్నో కావాలి—అన్నారు.

శ్రీ రాజా వేంకట కుమార నరసింహ అప్పారావు బహద్దర్ భవనంలో జ్యోతిని వెలిగించి శ్రీ పి.వి.జి.రాజు కళాశాల ప్రారంభోత్సవం జరిపారు. వేదోక్త పూజాకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ శ్రీ మాధవాచార్యులు నిర్వహించారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ యం. ఆర్. అప్పారావు ప్రసంగిస్తూ — ఇది అణ్వస్త్రయుగం: అణుశక్తి మానవజాతి ప్రగతికీ శ్రేయస్సుకూ వినియోగించాలని అభిజ్ఞులభిప్రాయపడుతున్నారు. ఇలాటియుగంలో ఉన్నత సాంకేతిక విద్యఎంతో అవసరం—అనిఉద్ఘాటించారు.

ఒకనాడు ప్రపంచఖ్యాతి నందుకున్న భారత సంస్కృతి తెరవెనకకు పోయింది. ఆ దివ్య సంస్కృతిని తిరిగి వెలుగులోకి తేవడం మన పరమలక్ష్యం. ఈ కళాశాలఆకృషికి దోహదమిస్తుందని ఆశిస్తున్నాను—అన్నా రాయన.

ఆంధ్ర విశ్వ విద్యాలయ అణుశాస్త్ర శాఖాధిపతి శ్రీ జ్ఞానానందస్వామి సభలోప్రసంగిస్తూ— ఒకనాడు అన్నపూర్ణగా పేరొందిన భారతదేశం ఈనాడు ఇతరదేశాలనుంచి ఆహారం దిగుమతి చేసుకోవలసిన స్థితిలో వుండటం ఎంతో శోచనీయం.కనుక దేశంలో శాస్త్రవిజ్ఞానం—సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికావలసిన అవసరం ఎంతోవుంది—అన్నారు.

సభకు ఏలూరు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి.ఎస్. సుబ్రహ్మణ్యం, అగ్నిప్రమాద న్యాయ విచారణ కమిషన్ అధికారి శ్రీ జగన్నాథాచారి, జిల్లా విద్యాధికారి శ్రీ వీరయ్య చౌదరి ప్రభృతులు సభకు హాజరయ్యారు. శ్రీయుతులు రామాచారి, అయ్యగారి వీరభద్రరావు, పి. సీతారామరాజు ఆశీస్సులు చదివారు.

శ్రీయుతులు డి. యస్. సుబ్రహ్మణ్యం, ఎస్. వీరయ్య చౌదరి, సి. జగన్నాథాచారి, నటరాజ (జిల్లా మున్సిఫ్), డా. వెంకటేశ్వర్లు, టి. వి. ఆర్. వై. నరసింహారావు, ఎం. శఠగోపాచార్యులు, కొండూరి వీరరాఘవాచార్యులు, ఆళ్ళ అప్పారావు, డి. వి. అప్పారావు, ఇనాయత్ ఆలీ గారలు సభలో ప్రసంగించారు.

పబ్లిక్ రంగం ప్రాజెక్టుగా అగ్నిగుండాల అభివృద్ధి

శ్రీ ఎన్. రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 27:— అగ్నిగుండాలను పబ్లిక్‌రంగ ప్రాజెక్టుగా అభివృద్ధిచేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ విభాగం కార్యదర్శి శ్రీ ఎన్. రాజశేఖరరెడ్డి నేడిక్కడ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర మైనింగ్ అభివృద్ధి కార్పొరేషన్ ఇతోధికపాత్ర వహించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో రాగి, సీసం, జింకు వనరులను అమెరికాకు అప్పగించడానికి కేంద్రం సిద్ధమవుతున్నదని, ఆయన పేర్కొన్నారు. అమెరికన్ సంస్థకు 49 శాతం వాటాలు మాత్రమే ఉన్నప్పటికీ, అగ్నిగుండాల ప్రాజెక్టుపై పూర్తి పాలనా అజమాయిషీని కొన్ని సంవత్సరాలవరకు సంస్థకు అప్పగించవలసివస్తుందని గనులు, ఖనిజాల శాఖమంత్రి శ్రీ ఎస్. కె. డే ప్రకటించారని ఆయనఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిగుండాలతో పాటు ఖనిజాల వనరులను అభివృద్ధిచేస్తే, రాష్ట్రం పారిశ్రామికంగా శీఘ్రగతిని పురోగమించగలదన్నారు. వెంటనే ఈ విషయాన్ని రాష్ట్రం కేంద్రంతో చర్చించాలన్నారు.

సికిందర్ కవికి సన్మానం

హైదరాబాద్, జూలై 28:—[illegible] (మంగళవారం) జరిగిన సభలో [illegible] శ్రీ సికందర్ మొహిసిన్‌కు రు 116 లు మొత్తాన్ని, ఒక శాలువను [illegible] సత్కరించారు.

ఈ సభకు శ్రీ హీరాలాల్ మోరియా అధ్యక్షత వహించారు.

ఇన్‌—చార్జి డి. ఇ. ఓ. శ్రీ ఎం. రవీంద్రనాథం ప్రభుత్వంతరపున [illegible] బహుమతిని సమర్పించారు. స్కూల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణారావు కృతజ్ఞత తెలిపారు.

వస్త్ర పరిశ్రమ వేతననిర్ణాయక సంఘం

హైదరాబాద్, జూలై 28:— వస్త్ర పరిశ్రమ వేతననిర్ణాయకసంఘం బొంబాయిలో ఆగస్టు 17 వ తేదీన తిరిగి సమావేశం కానున్నది. కేంద్ర మిల్లు యజమానుల ప్రతినిధులు [illegible]

పాలకొల్లు పంచదార ఫ్యాక్టరీ డైరెక్టర్లు

పాలకొల్లు, జూలై 28:— పాలకొల్లు సహకార పంచదార ఫ్యాక్టరీ డైరెక్టర్ల ఎన్నిక నిన్న ఇన్‌చార్జి ఆఫీసర్ శ్రీ ప్రతాపకరణ్‌చే నిర్వహింపబడ్డాయి. ఈ దిగువవారు ఎన్నికయినట్లు ప్రకటింపబడింది. శ్రీయుతులు, కలిదిండి విజయనరసింహరాజు — అధ్యక్షుడు నెక్కంటి వెంకట జనార్దనరావు—ఉపాధ్యక్షుడు, కలగ వెంకట సత్యనారాయణప్రసాద్ :కొట్టు వెంకటరత్నం, ఇవ్వాది లక్ష్మయ్య, దాట్ల బలరామరాజు, భోగవిల్లి రాయుడు, పంతెం వెంకటరాజు, రుద్రరాజు రామలింగరాజు, పెన్మత్స రామరాజు—డైరక్టర్లు. (మా.ప్ర)

సభా హక్కులకు భంగంగా పి. టి. ఐ. వ్యవహరించలేదు

స్పీకర్ రూలింగ్

న్యూఢిల్లీ, జూలై 26:— అమెరికా పర్యటన సందర్భంగా ప్లానింగ్‌మంత్రి అశోక్ మెహతా కార్యకలాపాలను గురించిన వార్త అను అందజేయడంలో "ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా" సభాహక్కులకు భంగకరంగా వ్యవహరించడంకానీ, సభాధిక్కారం చేయడంకానీ జరగలేదని స్పీకర్ శ్రీ హుకుం సింగ్ లోకసభలో నేడు రూలింగ్ ఇచ్చారు.

పి. టి. ఐ. జనరల్ మేనేజరు వద్దనుండి వచ్చిన లేఖను చదివిన అనంతరం స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.

సభా కార్యక్రమాలను గురించికాని సభలో ఒక సభ్యుని ఉపన్యాసాన్నికాని తప్పుగా అందజేసిన పక్షంలో సభాహక్కులను ఉల్లంఘించినట్లవుతుందని స్పీకర్ పేర్కొన్నారు.

శాస్త్రి సేవానికేతన్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు

న్యూఢిల్లీ, జూలై 23:— లాల్‌బహదూర్ శాస్త్రి సేవానికేతన్‌కు ఇప్పటివరకూ మొత్తం రు. 83,970 లు విరాళంగా అందినవి.

అనేకరకాల జీవితం గడిపే ప్రజలు చిన్న చిన్న మొత్తాలలో ఇచ్చిన విరాళాలవల్ల ఈ ధనం పోగైనట్లు నికేతన్‌వారు నిన్న ఇక్కడ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలహాబాద్ జిల్లాలోని మండ్ర గ్రామంలో సేవానికేతన్ మొదటి కేంద్రాన్ని త్వరలో ఏర్పాటుచేస్తారు.

మేడ్‌చల్ బ్లాకులో సాగు నీటివనరుల అభివృద్ధి పథకం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 28:— మేడ్‌చల్ బ్లాకులో ప్రస్తుత నీటిపాగు వనరులను అభివృద్ధిచేయడానికి, ఆనకట్టలను, చెరువులను నిర్మించడానికి, మెట్టభూమిని పల్లపుభూమిగా మార్చడానికి ఆరుసంవత్సరాలకు వర్తించే పథకం రూపొందినది.

ఈ పథకానుగుణంగా సంవత్సరానికి రెండు లక్షలరూపాయల మొత్తంవెచ్చించబడుతుంది.









నేడే మ్యాట్నీతో ప్రారంభం!
వైజాగ్ - వాణీ మహల్ లో
మేరే లాల్

mere LAL
వెరైటీ రిలీజ్
30-7-66 నుండి, కర్నూలు - నవరంగ్ లో

2 వ వారం
శేష్ మహల్ లో
విజయవాడ

MOVIESTANS
Preet na Jane Reet
ప్రీత్ న జానే రీత్
షమ్మికపూర్ - బి. సరోజాదేవి
జానీవాకర్ - మీనాముంతాజ్
షమ్మి - నజీర్ హుసేన్ - ధుమాల్
ఆంధ్ర, సీడెడ్:
—నిమోస్టార్ రిలీజ్

క్రీడాలోకం

మెర్డెకా ఫుట్ బాల్ కు భారత జట్టు

బొంబాయి, జూలై 28:— కౌలాలంపూర్ తో ఆగస్టు 14 నుండి జరుగనున్న మెర్డెకా ఫుట్ బాల్ టోర్నమెంటులో పాల్గొనే భారతజట్టును ఎన్నికచేయుడానికి ఈ క్రింది వార్ని శిక్షణ కేంద్రానికి రావలసిందిగా అఖిల భారత ఫుట్ బాల్ సంపుంకోరింది. ఈ కేంద్ర కలకత్తాలో నేటినుండి ప్రారంభమవును. శిక్షణానంతరం,అసలు జట్టునుఎన్నికచేసెదరు.

పేర్లు: ముస్తాఫా, తంగరాజ, బోస్, సలీం (గోలుకీపర్లు), సయీాం, అల్తాఫ్, ఎ. ఘోష్, క. బాలకృష్ణ (బ్యాక్స్), జర్నయిల్ సింగ్, పి. సిన్హా, ఎ. లతీఫ్, ఎస్. బోస్, విశ్వనాథన్, ఎ. ఫెర్నాండెజ, యూసఫఖాన్, కృష్ణారావు, హకీం, రామకృష్ణ (హాఫబ్యాక్సు), ఎ. చటర్జీ, హబీబ్, గోస్వామి, గుర్ కృపాల్ సింగ్, లయెనల్, అరుముయినాయగం, ఎ. మౌలిక్, రాజేందర్ మోహన్, జానకీరాం, ఎ. డి సౌజా, యం. గ్రాసియస్, వార్టిన్, అర్జున్ సింగ్.

రహీం ఫుట్ బాల్

హైదరాబాద్, జూలై 28:— రహీం ఫుట్ బాల్ లీగులో, తన ఆఖరిపోటీలో దెక్కన్ డైనమోస్ ను 3—2గోల్సుతో నోడించిలానా, సికింద్రాబాద్ బ్లూస్, 'ఏ' విభాగంనుంచి 'బి' విభాగంలోకి పోక తప్పలేదు.

ట్రాన్స్ పోర్టు రిక్రియేషన్ క్లబ్ తో ఆడటానికి, సిటీ పోర్ట్ బాయ్స్ జట్టు రాలేదు. ఇది రెండవసారి.

సూడాన్ కు కొత్త ప్రధాని

ఖార్టూమ్, జూలై 28:— సూడాన్ నూతన ప్రధానిగా శ్రీ సయ్యద్ సాదిక్ అల్ మహదీని నిన్న పార్లమెంటు ఎన్నుకున్నది. సాదిక్ అల్ మహదీ వయస్సు 38 సంవత్సరాలు. ఆయన ఉమ్మా పార్టీ అధ్యక్షుడు.

చార్మినార్ నుండి కేశగిరికి బస్సులు

హైదరాబాద్, జూలై 28 :— ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థవారు రేపటినుండి చార్మినారునుండి కేశగిరికి ప్రయాణీకుల బస్సులను నడుపుతారు.

ఉదయం 8—10 గంటలకు ప్రారంభమైన యీ సర్వీస్ సాయంత్రం 7—8 గంటల వరకు ఉంటుంది. తిరుగు బస్సులు ఉదయం 9—8 గంటలనుండి సాయంత్రం 7—35 వరకు ఉంటవి. సుమారు గంటకొకబస్సు చొప్పున నడుస్తవి. ఈ బస్సు లాల్ దర్వాజా చత్రినాకంమీదుగా వెడుతుంది.

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 28.—

వెండి 1 కిలో గ్రాం	345 00
చిల్లర 10 గ్రాములు	3.70
వేరుశనగ కెర్నల్స్ 80 కె. జి. యస్.	182.00
వేరుశనగనూనె ఎక్స్ ట్రాక్ సన్నుతో మద్రాస్ గోడౌన్ పద్ధ	466.00
తిరువత్తూరుఅముదం ఎక్స్ ట్రా సన్నుతో మద్రాసుగోడౌన్	345.0
కొబ్బరి నూనె 16.06కె. జి. ఎస్.	77.5
వేరుశనగనూనె కేక్ 72కె.జి.ఎస్	52.0

2 వ. వారం
"అమ్మలగన్నయమ్మ గాజులమ్మ!" ఆమెకు
గుడి కట్టించాడు బందిపోటు శివయ్య!
"సం మూరేళ్ళ జీవితం నట్టేట ముంచావు ఇది గుడి
కాదు--సమాధి! గారీ!" అని దూషించింది గాజులమ్మ
ఈ పెద్దల కన్నీటి కథతో ముడిపడి, విడలేక,
ఒడుదుడుకుల పాలైన చిన్నల పన్నీటి గాథ!

బాబూమూవీస్
కన్నెమనసులు
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: సి. సుందరం సంగీతం: మహదేవన్
శ్రీ శశిరేఖ విడుదల



విజయవాడ నవరంగ్ & లీలామహల్
నేడేచూడండి
మ్యాట్నీతో ప్రారంభం
నవకేతన్ ఇంటర్నేషనల్ సమర్పించు
గైడ్
పూర్తి కలర్ చిత్రం
సంగీతం S.D.బర్మన్
దర్శకుడు విజయానంద్
థియేటర్ల వద్ద ప్రతి రోజు ఉదయం 9—11 గంటల మధ్య
మొదటి రెండు క్లాసులకు అడ్వాన్సు బుకింగ్ కలదు.
తదుపరి చిత్రం: చిత్రాలయ - విశాఖపట్నం

రాక్ ఫోర్ట్



రాక్ ఫోర్టు దేవాలయం పురాతన పుణ్యక్షేత్రాలకు చిహ్నం.
రాక్ ఫోర్టు బ్రాండ్ డాల్మియా పోర్టులాండ్ సిమెంటు ఆధునిక యాత్రా కేంద్రాలు, కాములు జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, పారిశ్రామిక కేంద్రాలు, అత్యద్భుతమైన కట్టడాలు—వీటన్నిటి నిర్మాణానికి అత్యవసరమైనది మేము రాక్ ఫోర్టు బ్రాండ్ డాల్మియా పోర్టులాండ్ సిమెంటుతోపాటు శానిటరీ సామగ్రి, సాల్ట్ గ్లేజ్డ్ రాతి గొట్టాలు, అర్.సి.సి. పురిగొట్టలను కూడ తయారుచేస్తున్నాము. మేము గనుల యజమానులమైనందువలన అత్యున్నత శ్రేణికి చెందిన యినుప అనిజమును ఎగుమతి కొరకు వంపిణీ చేయుదుము.
పటిష్టమైన నవభారత నిర్మాణానికి రాక్ ఫోర్ట్ బ్రాండ్ తోడ్పడుతుంది
డాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్
రిజిస్టర్డు ఆఫీస్ ఫ్యాక్టరీలు:- డాల్మియాపురము (మద్రాసు)
హెడ్డాఫీసు: 4, సిందియా హౌస్, న్యూఢిల్లీ—1.
A DALMIA ENTERPRISE
4AI-DC-168.

నేడే విడుదల!
టైగర్ ప్రొడక్షన్స్ సమర్పించు
ఎ.వి.యం. వారి
సర్వర్ సుందరం (తెలుగు)
దర్శకత్వం: కృష్ణన్ - పంజు. నిర్మాత: నెల్లూరు కాంతారావు పహిల్వాన్
రచన: అనిసెట్టి • సంగీతం: విశ్వనాథం-రామమూర్తి • ఉపామర్తి •
పూర్ణా రిలీజ్..

Printed and Published by S. Y.Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE ఉదయం

సీకో
సిరు వేడి వేయ ఆటోమాటిక్ విద్యుత్ సాధన
తయారీ
ది పౌత్ ఇండియన్ ఎక్స్‌పోర్టు కంపెనీ లిమిటెడ్
(ఇంగ్లండులో స్థాపితము సభ్యత్వపు బాధ్యతలు పరిమితము)
మద్రాసు-2

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

★ ★

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 803 2/6

సంపుటి . 31 సంచిక : 206 విజయవాడ 30-7-1966 శనివారం 6 పేజీలు : 10 పైసలు

Regd. No. H-4

సిగరెట్టు సగమే పీల్చు...

హాంబర్గ్, జూలై 29:— సిగరెట్టువల్ల హృద్రోగాలు వగైరాలు సంభవిస్తాయనే విషయం నిజమా? కాదా? అన్న సమస్యను జర్మనిలో శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. వీరు ఇదమిత్థమని ఇంకా వివరాలు తెలుసుకోలేదుగాని, సిగరెట్టు రెండుమూడు పీల్పులు పీల్చి వదలడంవల్ల ఆరోగ్యానికి నష్టంరాదని మాత్రం ప్రకటించారు. మొదటి పీల్పులలో నికొటైన్ ప్రమాదం అంతగావుండదట. పోనుపోను అది అధికమవుతుందట. సగం పీల్చి పారెయ్యడం అమెరికాలో వుందట.

ఎలెక్షన్ కమిటీ సభ్యుని ఎన్నికకు ఆగస్టు 18 న పి.సి.సి. సమావేశం

310 మంది సభ్యులకు కార్యదర్శి శ్రీ సిద్దారెడ్డిచే నోటీసులు జారీ

కడపలో కాంగ్రెస్ ఎన్నికలు జరుగనందున ఆ జిల్లా ప్రతినిధులు పాల్గొనబోరని ప్రకటన

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 29:—

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆగస్టు 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్‌లోని ప్రకాశం హాలులో జరుగుతుంది.

రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల కొంత అలజడికి కారణమని భావిస్తున్న, ప్రదేశ్ ఎన్నికలసంఘంలో పద కొండవ సభ్యుని ఆనాడే ఎన్నుకుంటారు.

ఎన్నికల సంఘంలో శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య మరణంవలన ఖాళీ ఏర్పడిన స్థానానికి ఇప్పుడీ ఎన్నిక జరుగుతున్నది.

ఆగస్టు 18 న సర్వసభ్యసమావేశం జరుగనున్నట్టు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని సభ్యులు 310 మందికి పి.సి.సి. ప్రధానకార్యదర్శి శ్రీ శీలం సిద్దారెడ్డి నేడు ఒక నోటీసు జారీ చేశారు. సమావేశంలో చర్చనీయాంశాన్ని (ఎజెండా) గురించి నోటీసులో ప్రస్తావిస్తూ శ్రీ సిద్దారెడ్డి, 'ప్రదేశ్ ఎన్నికల సంఘానికొక సభ్యుని ఎన్నుకోడం'—అని మాత్రమే పేర్కొన్నారు. ఈ నోటీసులు 'సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్' ద్వారా పి.సి.సి. సభ్యులందరికీ పంపబడినవి.

'ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ, అనంతపురంజిల్లాకు చెందిన శ్రీ కె. వి. వేమారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నందున ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారని తెలియజేశారు.

కడపజిల్లాలో కాంగ్రెస్ సంస్థ ఎన్నికలు జరగనందున, ఆజిల్లానుంచి ప్రతినిధులెవరూ ఉండరని ఆయన అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు 310 మందిలో కేంద్రమంత్రులు శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ దామోదరం సంజీవయ్య, శ్రీ కొత్త రఘురామయ్య, ఇంకా పలువురు రాష్ట్రమంత్రులు ఉన్నారు.

—పి. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ సిద్దారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ పి. జగన్మోహనరెడ్డి 27 వ తేదీన రాజభవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తున్నప్పటి చిత్రం. న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

'ధరలు తగ్గినవని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరం'

శ్రీ మనూభాయ్ షా సమాధానంపై లోకసభ సభ్యుల ఆక్షేపణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 29:—

నిత్య జీవితావసర వస్తువుల ధరలు నానాటికి పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేకపోయినందుకు కాంగ్రెస్‌తో సహా అన్నిపక్షాల ప్రతినిధులు లోకసభలో తీవ్రంగా విమర్శించారు. సభ్యుల తీవ్ర ధోరణిని గమనించిన స్పీకర్ ధరల పరిస్థితిపై చర్చకు ఒక తేదీని నిర్ణయించడానికి కూడా తన సంసిద్ధతను ప్రకటించారు.

సభ్యులు శరపరంపరగా కురిపించే పార్లమెంటరీ ప్రశ్నలన్నిటికి అవలీలగా సమాధానాలిచ్చి పరిస్థితిని అదుపులో పెట్టగలడని పేరు పొందిన వాణిజ్యమంత్రి శ్రీ మనూభాయ్ షా కూడా పార్లమెంటులో ఎన్నడూలేని ఉద్రిక్త పరిస్థితి వుండడం గుర్తించారు. ధరల పెరుగుదలను నిరోధించామన్న ప్రభుత్వవాదాన్నివారు నమ్మగల స్థితిలో లేకపోవడం గమనార్హం.

ధరల స్థిరీకరణకై ప్రభుత్వం తీసి కొంటున్న చర్యలను ప్రస్తావించి గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకోవక పోవడం పట్ల ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్‌వారు తీవ్రంగా విమర్శించారు.

ఢిల్లీలో ఇటీవల ఏర్పాటుచేసిన 'సూపర్ మార్కెట్' ఫలితంగా అక్కడధరలు అదుపులోనికి వచ్చినవని శ్రీ మనూభాయ్‌షా అన్నప్పుడు సభ నలుమూలలా నవ్వులు వినిపించాయి. సూపర్ మార్కెట్టు పోనంతలో ప్రారంభించిన ఈ పథకం వెనకాల ఎవరున్నారని జనసంఘం సభ్యుడు శ్రీ వర్మ ప్రశ్నించారు.

ధరలను అదుపులో పెట్టడానికి తీసికొన్న చర్యలు ఏకరువుపెట్టడంమినహా, విటి వల్లకలిగినఫలితాలను ప్రభుత్వం ఎందుకు పేర్కొనడం లేదని శ్రీ ద్వివేది ప్రశ్నించారు. ప్రశ్నకుసంబంధించినంతవరకు సమాధానం పూర్తి వివరాలతో యిచ్చానని శ్రీ మనూభాయ్ షా పేర్కొన్నారు.

స్పీకర్ మందలింపు

వెంటనే సభలోని నలుమూలలనుండిసభ్యులు ఒకేసారి లేవడానికి ప్రయత్నించడంచూచిస్పీకర్ మందలించారు. మంత్రి సమాధానాలు సంతృప్తికరంగాలేవని కాంగ్రెస్ సభ్యులు శ్రీ శివాజీరావ్ దేశ్‌ముఖ్, శ్రీ భగవత్‌ఝా ఆజాద్ ఆక్షేపించారు. ధరలు ఒక శాతం వరకు పడిపోయినవని ప్రభుత్వంచెప్పే మాటను ఎవరు విశ్వసిస్తారని శ్రీ భగవత్‌ఝా ఆజాద్ ఏలంగా ప్రశ్నించారు.

సభ్యుల పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానమిస్తూ అత్యవసర వస్తువులచట్టం జాబితా క్రింద మరికొన్ని వస్తువులను చేర్చేవిషయమై ఆలోచిస్తున్నామని శ్రీ మనూభాయ్ షా తెలియ చేశారు.

ఆకాశవాణిద్వారా రోజూ ప్రసారం అయ్యే ధరలజాబితా వివరాలను పేర్కొని సభ్యులు చాలమంది గేలిచేశారు.

రేడియోలో చెప్పే ధరలకు ఏ వర్తకుడు సరకులు అమ్మడంలేదు. ప్రభుత్వం ఈ విషయంలో అపహాస్యం పాలవుతూవుంది'' అన్నారు శ్రీ కామత్.

'మార్కెట్‌లో ఈ ధరలకు సరకులు యిమ్మని అడిగితే రేడియోవాళ్ల దగ్గరకి వెళ్లి తెచ్చుకొండి'' అని సమాధానం ఎదురౌతుంటుంది వస్తున్నదని శ్రీ కచ్‌వాయ్ అన్నారు.

ధరల పెరుగుదలపై అసంతృప్తిని ప్రకటిస్తూ, సభ్యులు నిరుద్యోగ భృత్యాలు ఎక్కువ కావడంచూసి, కేంద్ర కంట్రోలువ్యవస్థను హెచ్చరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సివిల్‌సప్లయి కమీషనర్లను నియమించిందని మంత్రి శ్రీ మనూభాయ్ షా పేర్కొన్నారు. ధరల పరిస్థితినిఅదుపులో పెట్టడానికి సభ్యులుఅందరుసహకరించాలని మంత్రివిజ్ఞప్తి చేశారు. దీనికివెంటనే శ్రీ మధులిమాయే (సంయుక్త సోషలిస్టు) ధరలు అదుపులోపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిదే'' అన్నారు.

కేంద్రం చెపుతున్నదానికి రాష్ట్రాలలోపరిస్థితికి ఏమీ సంబంధంలేదని శ్రీ ఆర్. ఎస్. యాదవ్ విమర్శించారు. ధరలు గురించి లాను చెప్పవలసింది చెప్పాని శ్రీ మనూభాయ్ అనగా 'ఇక ఢిల్లీధరలు'అనిసభలో కేకలుపెట్టారు.

ధరలు అనుకొన్నంత ఎక్కువ పెరగలేదని శ్రీ మనూభాయ్ షా గట్టిగా వాదించడానికి ప్రయత్నించగా సభనలుమూలలనుండి గట్టిగా కేకలు పెట్టి మంత్రిని కూర్చునేట్లు చేశారు.

సభ్యులకుకావలసినది ఏమిటని స్పీకర్ ప్రశ్నించగా చర్చ అవసరమనికోరారు దీనిపై తగిన నోటీసు ఎవరైనా ఇస్తే ఆలోచించగలనని స్పీకర్ సమాధానమిచ్చారు.

కమ్యూనిస్టు చైనా స్థావరంగా తూర్పు పాకిస్తాన్

సైనిక బలాలు, నిపుణులు రాక

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

షిల్లాంగ్, జూలై 29 — తూర్పు పాకిస్తాన్ ఇపుడు అతిత్వరితగతిన ఒక పెద్ద కమ్యూనిస్టుచైనా స్థావరంగా తయారవుతున్నదని, ప్రతి రోజూ చైనా నడిగడ్డనుంచి అనేక సైనిక దళాలు, సివిల్ సాంకేతిక నిపుణులు తూర్పుపాకిస్తాన్ రేవులలోను, విమానాశ్రయాలలోను దిగుతున్నారని ఇక్కడికిచేరిన రహస్య వార్తలు తెలుపుతున్నవి.

ఇటీవలనే ఢాకానుంచి తిరిగి వచ్చిన ఒక భారతీయుడు తూర్పు పాకిస్తాన్‌లో చైనా ప్రభావం అధికమైందని అమెరికా ప్రభావం తగ్గిపోతున్నదని తెలిపారు.

అమెరికా సరుకులకు గిరాకీని తగ్గించడానికి ఈ చైనా సరుకులను కారు చౌకధరలకువిక్రయిస్తున్నారట.

పారిశ్రామిక వివాదాల చట్టం సవరణపై తీవ్ర వాదోపవాదాలు

న్యూఢిల్లీ, జూలై 29 — పారిశ్రామిక వివాదాల చట్టానికి ప్రభుత్వం తలపెట్టిన సవరణ విషయంలో పరిశ్రమల యజమానుల ప్రతినిధులకు, కేంద్రకార్మికమంత్రి శ్రీ జగజీవన్‌రాంకు మధ్య నేడు యిక్కడ ప్రారంభమైన భారతీయకార్మిక సమావేశంలోతీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

సంస్థలలోని కార్మికులను బర్తరఫ్ చేసిన సందర్భాలలో అందుకుగల కారణాలను దర్యాప్తు చేసే అధికారాన్ని ట్రిబ్యునల్స్‌కు యివ్వడానికి వీలుగా క్రిందటిసారి జరిగిన కార్మికసభ ఏకగ్రీవనిర్ణయానికి అనుగుణంగానే పారిశ్రామిక వివాదాలచట్టం సవరణకు ప్రతిపాదనజరిగింది.

యజమానులప్రతినిధులు శ్రీ నవల్‌టాటా, శ్రీ ఎస్. ఎస్. భట్‌ల నాయకత్వంలో 'నమ్మకద్రోహం' చేసిందని ప్రభుత్వాన్ని నిందించారు. కార్మికమంత్రి 'సవరణప్రతిపాదన' విషయంలో తన మాటకు నిలబడలేకపోయారని ఆరోపించారు.

దీనివిూద శ్రీ జగజీవన్‌రామ్ కోపంగా 'సవరణవిషయంలో మాటతప్పానన్న ఆరోపణను అంగీకరించను. నిరా ఆక్షేపణను ప్రతిఘటించవలసిందేనిఉంది' అన్నారు. 'వేతన స్తంభన' ప్రతిపాదనవల్ల తనకు అనుకూలాభిప్రాయం లేదన్నారు. 'భారతీయుల కార్మికుల సమస్యల్ని పరిష్కారానికి వేతన స్తంభన ప్రతిపాదనమార్గం కాజాలదని, దానిని ధరల స్తంభన ప్రతిపాదనతో పాటు ఆలోచించాలని ఆయన అన్నారు.

ఇతరరంగాల వేతనాలపైన, రాబడిపైన పరిమితులను విధించడానికి అంగీకరించకపోయినా, లాభాలపై ఇటువంటి నిర్బంధాలతో వీటిని జతపరచకపోయినా వేతనాల హెచ్చింపు పరిమితుల విధింపునకు అంగీకరించవలసినదిగా కార్మికులకు నచ్చచెప్పజాలమన్నారు.

ప్రత్యేక సందర్భాలలో వేతనాలను మార్చు చేసే ప్రస్తుత విధానం, సహాయాన్ని మంజూరు చేస్తూవుండడంమాత్రమే కార్మికుల అవసరాలను సరిగా తీర్చవచ్చుననే తోస్తుందని ఆయన అన్నారు.

పరిశ్రమలయాంత్రీకరణనుగురించి ప్రసంగిస్తూ ఉన్నపరిశ్రమలను యాంత్రీకరణచేసినపుడు పనివారితో పరిస్థితులను వివరించాలనీ, ఆ యాంత్రీకరణవల్ల పనివారు అనవసరమని పించేపరిస్థితులు ఏర్పడకుండా చూడాలన్నారు.

కొనుగోలు దారుల ధర్మల సూచికకు అనుగుణంగానే కరువుభత్యంయివ్వాలన్నసూత్రాన్ని అనులజరపవలసిందని శ్రీ జగజీవన్‌రామ్ కోరారు.

ఎర్రకాలువ వరద తగ్గుముఖం

బోడపాడు మురుగుకాలువ మరమ్మతుకై రైతుల ఆందోళన

తాడేపల్లిగూడెం, జూలై 29:—ఎర్రకాలువ వరదలు నెమ్మదిగా తగ్గుముఖంపట్టుచున్నవి. నందమూరుతో నీటి మట్టం30.2 వున్నది. అనంతపల్లివద్ద 87 అలాగే ఉన్నది. పూర్తిగా నీరు తీసేవరకుగాని పైరులకు ఎంత నష్టం కలిగిందో నిదరంగా చెప్పడానికివీలులేదు. నీరు తీయడానికి కనీసం ఒక వారమైనా పడుతుంది. తాడేపల్లిగూడెం తాలూకాయానాలపల్లి, పరిమెళ్ళ గ్రామాలలోని మాగాణిభూమి నీటితో మునిగిపోయినది. మురుగు కాల్వలను మరమ్మతు పూర్తికాకపోవడంవల్లను, మురుగుకాల్వల నిర్వహణ సరిగా లేకపోవడంవల్లను యిన్నిసేలకు రాలపై ర్ను నీటిపాలుకావలసివచ్చిందని రైతులంటున్నారు. నీరు పూర్తిగాతీసినప్పటికీ, నారులేకపోవడంవల్ల, మళ్లీ నాట్లువేయడానికి వీలులేదు. పదేళ్ళుగా తాము యీ విధంగా బాధపడుతున్నామని రైతులంటున్నారు. బోడపాడు మురుగు కాల్వ పూర్తిగాబాగై తేనేగానితమకు ఏటా యీ బెడద తప్పదని వారంటున్నారు.

భద్రాచలంవద్ద గోదావరికి ఉధృతంగా వరద

కల్యాణమండపం వీథి జలమయం: రాజమండ్రి, ధవళేశ్వరంవద్ద కూడా నీటిమట్టం క్షణ క్షణం పెరుగుతున్న వైనం

భద్రాచలం, జూలై 29 —

భద్రాచలంవద్ద గోదావరికి నిన్నటినుండి ఉధృతంగా వరదతగిలి దుమ్ముగూడెం, బూర్గంపాడు మొదలైన పరిసర గ్రామాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ గోదావరి నీటిమట్టం 47 అడుగుల 6 అంగుళాలకు పెరిగింది.

దుమ్ముగూడెం వద్ద ఆనకట్టపై నీటిమట్టం 17 అడుగులకు పెరిగింది. ఇప్పటికి ఇంకా వరద ఉధృతం పెరుగుతూనే ఉన్నది.

భద్రాచలంలో కల్యాణ మండపం వీథిలోకి గోదావరి నీరు ప్రవేశించింది. పెద్ద ఎత్తున కాలువ వరద అధికమౌతున్నది. వరద హెచ్చరికల కమిటీ వారి అంచనాననుసరించి నీటిమట్టం ప్రమాదస్థాయికి మూడు అడుగుల దాటినట్లు తెలుస్తున్నది. వరద నివారణ ఎంఘాలంవారి కందరికీ హెచ్చరికలు అందచేయబడినవి.

పల్లపు ప్రాంతాలనుండి ప్రజలను ఖాళీ చేయించడ నికి, గోదావరి నీటిమట్టం 48 అడుగులకు పెరిగితే ఆహారపదార్థాలను సరఫరా చేయడానికి సన్నాహాలు మురుకుగా చేస్తున్నారు.

నిన్న అర్ధరాత్రి నుండి గంటకు సున్నర అంగుళాల చొప్పున వరద నీటిమట్టం పెరిగినట్లు సబ్‌కలెక్టర్ నేడు విలేఖరులకు తెలిపారు.

రాజమండ్రివద్ద వరద

రాజమండ్రి వద్దకూడా గోదావరి నీటిమట్టం ఉధృతంగా పెరుగుతున్నట్లు రాజమండ్రి విలేఖరి తెలుపుతున్నాడు. గత 24 గంటలలోను రైలు వంతెన క్రింద3 సెఅడుగులనీటిమట్టం పెరిగింది నేటిసాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్టపై గోదావరి నీటిమట్టం 77 అడుగులకు పెరిగింది రైలువంతెన క్రింద నీటిమట్టం 54.5 అడుగులు ఉన్నది నీటిమట్టం మరింత పెరిగే సూచనలు ఉన్నవి.

డి. ఎస్. రెడ్డి రిట్‌పై స్టే ఉత్తర్వు సవరణ

హైదరాబాదు, జూలై 29 — ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవికి వారసుని కొత్తవారిని నియమించరాదని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టువారు జారీచేసిన ఉత్తర్వు నేడు సవరించబడింది.

ఈ క్రొత్త ఉత్తర్వు ప్రకారం ఛాన్సలరు నూతన ఉపాధ్యక్షుని నియమించవచ్చును గని, యీ క్రొత్త ఉపాధ్యక్షుడు హైకోర్టులోని రిట్ పిటిషన్ సంగతి తేలేవరకు పదవిస్వీకారం చెయ్యరాదు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ రెండవ సవరణ చట్టంలోని 13 ఎ నిబంధన చెల్లనేరదని సవాలుచేస్తూ ఉపాధ్యక్షుడు డాక్టర్ డి. ఎస్. రెడ్డి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పై సవరణచట్టం ప్రకారం, ఆ చట్టం అమలులోకి వచ్చిన 90 రోజులలోగా ఛాన్సలరు నూతన ఉపాధ్యక్షుని నియమించాలి. ఈ 90 రోజుల గడువు ఆగస్టు 16 వ తేదీతో ముగియనున్నది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు శ్రీ డి. ఎస్. రెడ్డి హైకోర్టునుండి యీ 'నిలుపుదల ఉత్తరువును' సంపాదించారు.

న్యాయమూర్తులు శ్రీ అనంతనారాయణ అయ్యర్, నరసింహంగార్లు పై సవరణ ఉత్తరువును జారీచేశారు.

నాగార్జునసాగర్‌కు కేంద్రం ఋణం

రు 2.12 కోట్లు మంజూరు

న్యూ ఢిల్లీ, జూలై 29 .— నాగార్జునసాగర్ ప్రాజెక్టుకోసం 1966—67 సంవత్సరానికి కేంద్రప్రభుత్వ ఇరిగేషన్ విద్యుచ్ఛక్తిశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2.12 కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది.

దీనితో యింతవరకు కేంద్రం యిచ్చిన ఋణం 106 కోటి రూపాయలు దాటుతుంది. అయిదున్నర శాతం వడ్డీపై యిస్తున్న ప్రస్తుతపు ఋణాన్ని 11 వ ఏటినుండి 20 వాయిదాలలో ఆంధ్రప్రభుత్వం తిరిగి చెల్లించాలి.

ఇండో-అమెరికన్ ఫౌండేషన్

ఎట్టి ఒప్పందంకుదుర లేదని శ్రీ ఛాగ్లా ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 29:— ఇండో—అమెరికన్ వైజ్ఞానిక సంస్థస్థాపన ప్రతిపాదనకు గురించి ఇండియాగాని, అమెరికాగాని ఎట్టి ముసాయిదా ఒప్పందానికి రాలేదని విద్యామంత్రి శ్రీ యం. సి. ఛాగ్లా నేడు రాజ్యసభలో తెలిపారు.

అందువల్ల ప్రతిపాదనలో ప్రభుత్వం ఎట్టి సవరణలను సూచించభేదని ఆవిషయంపై అమెరికా అధికారులతో తిరిగి సంప్రదింపులు ప్రారంభించలేదని కూడా శ్రీ ఛాగ్లా, శ్రీ యం. వి. భద్రంకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

కనిక్కా శిఖరారోహణ

శ్రీ జయకుమార్ బృందం విజయం

న్యూఢిల్లీ, జూలై 29:— మద్రాసుపెట్రోలియం సంస్థకు చెందిన శ్రీ జయకుమార్ నాయకత్వాన శిఖరారోహణకు పూనుకున్న పర్వతారోహక బృందం జూలై 27వ తేదీన హిమాలయాలలోని 20 వేలఅడుగులపైగా—ఎత్తుగల కనిక్కా శిఖరాన్ని అధిరోహించినట్లు ఇక్కడి భారతీయ పర్వతారోహక సంస్థకు అందినవార్త తెలుపుతున్నది.

హైదరాబాద్, జూలై 29:— నగరం లోనివారు నేడు వేయబడిన చిల్లరణమ్మకందార్ల కిరసనాయిల్ కోటాకు. హైదరాబాద్ జిల్లా కలెక్టరు వారానికి 50 ఒప్పాలనుండి 75డప్పాలకు పెంచారు.

విజయవాడ మీదుగా నాగార్జునసాగర్ బస్సుల మళ్లింపు

హైదరాబాదు, జూలై 29:— రోడ్డు రవాణాసంస్థవారు హైదరాబాదు—నాగార్జునసాగర్ బస్సులను హోల్ రోడ్డుమీదుగా కాక, విజయవాడమీదుగా నడుపుతారు. నాగార్జునసాగర్ వంతెనమీద, శకటాల రాకపోకలు ఆపివేయబడినవి.

వాషింగ్టన్‌కు బ్రిటిష్ ప్రధాని విల్సన్ రాక

వాషింగ్టన్, జూలై 29:— బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్ లండన్‌నుంచి నిన్నరాత్రి ఇక్కడికి వచ్చారు.

శ్రీ విల్సన్ ప్రధాని పదవిని స్వీకరించిన పిదప, అమెరికా రావడం ఇది నాల్గవసారి.

బ్రిటిష్ ప్రధాని విల్సన్ రేపు వైట్ హౌస్‌లో ప్రెసిడెంట్ జాన్సన్‌తో సంభాషణలు జరుపుతారు.

శ్రీ విల్సన్ నిన్నరాత్రి ఇక్కడికి వచ్చిన సందర్భంలో అండ్రూస్ విమానాశ్రయం వద్ద అమెరికా విదేశాంగమంత్రి శ్రీ డీన్ రస్క్ ఆయనకు స్వాగతమిచ్చారు.

పదవులలో ఉన్నవారికి సంయమనం అవసరం

జన్మదిన అభినందనసభలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అభిభాషణ

హైదరాబాదు, జూలై 29:—రాష్ట్రానికి లోగడ అన్యాయం జరిగినమాట వాస్తవమేనని, రాష్ట్రానికిన్యాయంచేయవలసిందిగా కేంద్రాన్ని అభ్యర్థించి, కృతకృత్యుడుకావడమే తన ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తన 58 వ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాదు బోట్ క్లబ్బులో ఆంధ్రప్రదేశ్ గౌరవ మేజిస్ట్రేటుల సంఘంవారు ఏర్పాటుచేసిన అభినందన సభలో ప్రసంగిస్తూ అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి యింకా యిలా అన్నారు: ''లోగడ మనకు జరిగిన అన్యాయానికి ఏ ఒకరినీ తప్పు పట్టడం భావ్యంకాదు. మనవాటాను మనం సంపాదించడమే మన కర్తవ్యం. ఈ లక్ష్యసాధనకై నేను పెద్దల సలహా, సహకారాలను సంపాదించడానికి ప్రయత్నిస్తాను. అన్నిశాఖలకు, అన్ని వృత్తులకు చెందినవారిలో నాకు మిత్రులు, హితైషులున్నారు. వారందరికి నామీద ఎంతో దయ. అది నా అదృష్టంగా భావిస్తాను. అదంతా ఒకవిధంగా ఈశ్వరసంకల్పమేనని నా విశ్వాసం. నేను గొప్పగా సాధించానని చెప్పుకోలేను. చిత్త

(మిగతా 3 వ పేజీలో)

ఆగస్టు 1 న ఆడిట్‌శాఖ యన్. జి. ఓ. ల సమ్మె

ఎర్నాకుళం, జూలై 29:— ఆడిట్, అక్కౌంట్స్ శాఖకు చెందినవాన్—గెజిటెడ్ ఉద్యోగులంతా ఆగస్టు 1వ తేదీన జీతాలుతీసుకోకుండా సమ్మెచేయనున్నట్లు ఇండియన్ ఆడిట్, అక్కౌంట్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీ జోసెఫ్ నేడిక్కడతెలిపారు.తమ సంఘాన్ని గుర్తించనందుకు నిరసనగా వీరి వేతన నిరాకరణ సమ్మె చేస్తున్నారు.

ఇంటి అద్దె అలవెన్సు,సిటీఅలవెన్సులు ఉద్యోగులకు ఇవ్వడానికి వీలుగా కోచిన్ నగరాన్ని అప్‌గ్రేడ్‌చేయాలని శ్రీ జోసెఫ్ ప్రభుత్వాన్ని కోరారు.

చిత్రజగత్తు

'ఈ దయనీజీ స్కీము కుటుంబ నియంత్రణలో ఒకభాగమేమోనని నాఅనుమానం..'

'ముందు ఎన్ను బయటకు లాగమయ్యా మహానుభావా! ..'

కొత్త రైల్వేమండలం అక్టోబర్ 2 నుండి పనిప్రారంభం: సికింద్రాబాద్‌కు అధికారులరాక

హైదరాబాద్, జూలై 29 :— నాలుగు వేల మైళ్ళ మేరకు వ్యాపించి ఉండే సౌత్ సెంట్రల్ రైల్వే మండలం సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా అక్టోబరు 2 వ తేదీ నుండి పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రధాన శాఖల అధిపతులు, జనరల్ మేనేజరుగా నియమితులైన శ్రీ డి. ఎస్. జోషి, అప్పుడే ఇక్కడికి వచ్చి, సన్నాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సికిందరాబాద్‌లో ఒక సిగ్నల్ వర్క్‌షాపు నెలకొల్పడంలేదని,రైల్వేశాఖ కార్యదర్శిరైల్వే బోర్డు సభ్యుడు శ్రీ ఎం. ఎ. రావు నేడు తెలియజేశారు. దీనికి కంతకూ అవసరమైన సిగ్నల్ సామగ్రి ఈ వర్క్‌షాపు అయూరు చేయగలదని ఆయన అన్నారు. కేంద్ర, పశ్చిమ, దక్షిణ, తూర్పు రైల్వే డివిజన్లకు ప్రాతినిధ్యం వహించే 200 మంది అధికారులు త్వరలోనే వచ్చి వారి బాధ్యతలనుస్వీకరిస్తారు.కొత్త రైల్వే మండలానికి బయటినుండి సిబ్బందినిపిలిపిస్తున్నట్లు వస్తున్న విమర్శలు నిరాధారమైనవని, కేంద్ర రైల్వేశాఖ కార్యదర్శి ఖండించారు. బదిలీ చేసిన అధికారులు కొత్త సిబ్బందితో చేరి పనిచేయడం సహజమని ఆయన అన్నారు.

సిగ్నల్ ఇంజనీరింగ్, టెలీ కమ్యూనికేషన్స్ పాఠశాలలలో తరగతుల నుగింపు సందర్భంగా ప్రసంగిస్తూ, శ్రీ రావు పై విషయాలను తెలియజేశారు.

కృతజ్ఞత

పాలకొల్లు పంచదార ఫ్యాక్టరీ ఓటరు మహాశయులకు

సోదర, సోదరీ ఓటర్లకు మా నమస్కారములు

పాలకొల్లు సహకార పంచదార ఫ్యాక్టరీ డైరెక్టర్ల ఎన్నికలలో మాకు అధిక సంఖ్యలో వోట్లు యిచ్చి మా విజయమునకు తోడ్పడిన వాటాదార్లకు, నిరంతరం కృషిసల్పిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు యిందుమూలముగా మా కృతజ్ఞతాభి వందనములు తెలియబర్చుకొనుచున్నాము

యికముందుకూడ మీ అమూల్యమైన సలహాలనిస్తూ ఫ్యాక్టరీ పురోభివృద్ధికి, వాటాదార్ల శ్రేయస్సుకు దోహదమిస్తారని ఆశిస్తున్నాము.

ఇట్లు,

కలిదిండి విజయనరసింహరాజు	ప్రెసిడెంటు
నెక్కంటి వెంకట జనార్దనరావు	వైస్ ప్రెసిడెంటు
జవ్వాది లక్ష్మయ్యనాయుడు	డైరెక్టరు
దాట్ల బలరామరాజు	డైరెక్టరు
రుద్రరాజు రామలింగరాజు	డైరెక్టరు
కలగ వెంకటసత్యసూర్య శంభుప్రసాద్	డైరెక్టరు
మంతెన వెంకట్రాజు	డైరెక్టరు
పెన్మెత్స రామరాజు	డైరెక్టరు
భోగవిల్లి రాయుడు	డైరెక్టరు
కొట్టు వెంకటరత్నం	డైరెక్టరు

పాలకొల్లు,
27—7—1966.



శ్రీ పరాభవనామ సంవత్సర

అధిక శ్రావణ శుద్ధ త్రయోదశి
1966 జులై 30 శనివారం
శుద్ధ త్రయోదశి ఉ. 11—36 వరకు
పూర్వాషాఢ రా. 2—07 వరకు
వర్జ్యం ఉ. 11—06 నుండి 12—64 వరకు

దివ్య ప్రేమ: అంతరాత్మ ప్రేమ

భగవానుని ఏకత్వస్వరూపానందమునుండి సాక్షాత్తుగా మనలోనికి దిగివచ్చునదియే దివ్య ప్రేమ. అంతరాత్మ ప్రేమ అనునది ఆ దివ్య ప్రేమ మానవునితో మానవచేతనా వికాసపు అవసరం నిమిత్తం ధరించిన ఒక రూపవిశేషం.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జులై 30, శనివారం

సుకర్నో మోరాయింపులు

ఇండొనీషియా పరిస్థితులు ఇంకా అయోమయంగానేఉన్నాయి. ఇండొనీషియాకు ఇంకా నేనే ప్రధాని నంటూ ప్రెసిడెంటు సుకర్నో మొన్న ఒక మహోద్రేక పూరితమైన ప్రసంగంలో ప్రకటించుకొన్నాడు. ఈ ప్రధాని పదవిని ఒకవిధంగా రద్దుచేస్తూ జనరల్ సుహార్తో గత సోమవారం ప్రకటించియుండిన సంగతి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోడం అవసరం.

ప్రెసిడెంటు సుకర్నో అంతటితో ఊరుకోలేదు. మలేషియాతో సంఘర్షణ ఇంకనూ కొనసాగవలసినదే నన్నాడు. ఈ సంఘర్షణకు స్వస్తిచెప్పే ఉద్దేశ్యంతోనే గత జూన్‌నెలలో బాంకాక్ నగరమందు ఇండొనీషియా, మలేషియా విదేశాంగ మంత్రుల ఒప్పందానికి రావడం జరిగింది. దానిని మలేషియా పార్లమెంటు ఆమోదించినా ప్రెసిడెంటు సుకర్నో దానిపై ఆమోదముద్ర వెయ్యలేదు. ఇంతలోనే దానిని తిరుగదోడుతూ పైన పేర్కొన్న ప్రకటన యుకటి కావించాడు.

అయితే, మలేషియాతో సంఘర్షణ శాంతి పద్ధతుల ద్వారా కొనసాగుతుందట. బల ప్రయోగ పద్ధతి ఇక సాగిరాదని ఈ రూపేణా అతడు గుర్తించక తప్పలేదు. అంతవరకూ సంతోషించవలసినదే. మలేషియాతో తగాదాకు కారణమైన సాబా, సారవాక్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ అవశ్యం జరిపి తీరాలనీ, అచటి ప్రజలు మలేషియానే వరిస్తున్నట్లు దానిద్వారా తేలే పక్షంలో అందుకు ఆమోదించడానికి తాను సంసిద్ధుడేననీ అతడు ప్రకటించాడు.

తన పూర్వవైఖరులకూ ఇప్పటి పరిస్థితులకూ పొంతన కుదుర్చుకోజాలక అతడు పడుతున్న సంకటం దీనితో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇండొనీషియా నూతన ప్రభుత్వానికి వ్యవహార రీత్యా అధిపతియైన జనరల్ సుహార్తో ఈ ధోరణిని నెరీతిగా భావిస్తున్నాడో ఇంకా తెలియ లేదుగాని, నూతనమంత్రివర్గంలో అతడు జారవిడిచిన డాక్టరు లైమేనా, డాక్టరు అబ్దుల్ గనీలను ప్రెసిడెంటు సుకర్నో తిరిగి తీసికొని వచ్చి వారికి కొన్ని పదవులను కట్టిపెట్టడం చూస్తే, సుకర్నో సుహార్తోల మధ్య ఇండొనీషియా అధినేతృత్వానికై సంఘర్షణ ఇంకా చరమఘట్టానికి చేరుకోలేదనియే చెప్పకొక తప్పదు.

ఇండొనీషియాలో ఏర్పడిన నూతన మంత్రివర్గంపట్ల అచటి సంయుక్త కార్యాచరణ అధినేతృ సంఘం అసంతృప్తి చెందినట్లు కనిపిస్తున్నది. ఈ కార్యాచరణ అధినేతలకు నేటి ఇండొనీషియా పరిణామాలకు సంబంధించిన ఉద్యమాలలో ప్రముఖపాత్ర ఉన్నది. నూతన మంత్రివర్గాధినేతృత్వ విషయంలో జనరల్ సుహార్తో ఇంకా ప్రబలమైన పాత్ర వహించాలని ఆకాంక్షించు యుద్ధైవ ఒకరిద్దరిని మంత్రివర్గంనుండి తొలగించాలనీ వీరు అభిప్రాయపడుతున్నట్లున్నది. ప్రెసిడెంటు సుకర్నో ఇప్పుడు ప్రకటించిన వైఖరి దృష్ట్యా ఈదేశ పరిణామాలు ఇంకా ఏదారి పట్టగలవో చూడాలి.

ఇండొనీషియాలో ఇప్పుడు ముఖ్యంగా కొనసాగవలసినది ఆర్థిక పునర్నిర్మాణం. విస్మృత మన్ను గానక ప్రెసిడెంటు సుకర్నో లోగడ అనుసరించిన విధానాల ఫలితంగా ఇండొనీషియా ఆర్థిక వ్యవస్థ కడుశిథిలావస్థలో నున్నది. ప్రెసిడెంటు సుకర్నో మోరాయింపులు శ్రుతిమించి రాగాన పడకుండావుంటే, ఈఆర్థిక వ్యవస్థ చక్కజేసుకునే కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పటికైనా అవకాశం లేకపోలేదు. ప్రజ్ఞకోసం ప్రాకులాట మానని ప్రెసిడెంటు సుకర్నో ఏమిచెయ్యబోతాడు, ఏమి చెయ్యగలుగుతాడు, ఎంత వరకు అతని ఆటలుసాగుతాయి— అనే విషయాలపై ఇండొనీషియా సన్నిహితభవిష్యత్తు విశేషంగా ఆధారపడివున్నది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ శాఖ బహిరంగ వేలం నోటీసు

కాకినాడ ఫారెస్టు డివిజనులోని 16 పుల్ల కూపులు, 9 చిల్లర ఫలసాయపుగుత్త పాటలు, కాకినాడజిల్లా ఫారెస్టు అఫీసరు వారిచేగాని,వారి అనుమతిపొందిన వేరొకరిచేగాని కాకినాడ(రామారావుపేట) లోయున్న వారి కార్యాలయము ఆవరణలో 9—8—1966వ తేదీ మధ్యాహ్నం 2—00 గంటలకు మొదలుకొని బహిరంగముగా వేలం వేయబడును. ఒక పుల్లకూపునకు 9—8—66 తేదీమధ్యాహ్నం 1—00గంట లోపులో టెండర్లు తీసుకొనబడును.

వివరములు, కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి గారి కార్యాలయమునుండి వ్యయముగాగాని ప్రాతమూలకముగాగాని పొందవచ్చును.

(సం) సి. యస్. రావ్, జిల్లా అటవీ శాఖాధికారి.





శ్రీ కోపల్లె రామకృష్ణరావుమృతి

విజయవాడ, జూలై 29:— శ్రీ కోపల్లె రామకృష్ణారావు(71) జూలై 27వ తేదీన ఇక్కడ మృతిచెందారు. డాక్టర్ పట్టాభిసీతారామయ్యగారితో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఆయన కారాగార క్లేశాన్ని అనుభవించారు. ఆయన సాహిత్య ప్రియులు, వ్యాసకర్తకూడా. వీరికి భార్య, ముగ్గురు కుమార్తెలు, మనుమలు, మునిమనుమలు ఉన్నారు.

రాష్ట్రపతి తమిళ పాట

తిరువేంద్రం, జూలై 29:—రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించి, ప్రెసిడెంట్ శ్రీ రాధాకృష్ణన్ నిన్నటిదినం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళే సమయంలో వారికి హృదయపూర్వకమైన వీడ్కోలు అందించబడింది.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతూ "కేరళ చాలా హాయిగా గడిపాను" అని విమానాశ్రయంలో పత్రికా విలేఖరులతో అన్నారు ప్రెసిడెంట్.

"మీరు ప్రజల్ని ఏమిబోధిస్తారు?— మంచిమార్గమా? చెడుమార్గమా?" అని ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ పత్రికా విలేఖరులను ప్రశ్నిస్తూ అడిగారు. "రెండు విధాలా?" అని ఒక విలేఖరి జవాబు చెప్పగా, ఆ నవ్వు మరింత పెద్దదైంది.

ప్రెసిడెంట్‌కు వీడ్కోలివ్వడానికి ఒక చిన్న అమ్మాయి వచ్చింది. 'నువ్వు పాట గలవా?' అని ప్రెసిడెంట్ ఆ అమ్మాయిని అడిగారు. ఆఅమ్మాయి మౌనముగా ఉన్నారు. వెంటనే ప్రెసిడెంట్ స్పష్టమైన గొంతుతో "చిట్టిపొట్టి చిన్నవుట్ట ఓంపాడి, కాలుమ్మాంది చెయుయా! కడుపుకప్ప తప్పి పోడమా"లని పాడారు. ఆఅమ్మాయి,అక్కడున్న వారూ ఎంతో ఆనందించారు.

"తిరిగితమరెప్పుడు వస్తారిక్కడికి"లని కేరళ గవర్నర్ అడిగారు ప్రెసిడెంట్‌ను. రాష్ట్రపతి కొంచెం ఆగి "ఈలాగా ఏం జరుగుతుందో చూద్దాం మరి?" అన్నారు.

చైనా తమకునిజమైన మిత్ర దేశమట

పాకిస్తాన్ కొత్త విదేశాంగమంత్రి అభిభాషణ

కరాచి, జూలై 29 :— పీపుల్స్ చైనా, పాకిస్తాన్‌కు నిజమైన మిత్రదేశమని, ఇక ముందుకూడా మిత్రదేశంగానే ఉంటుందని పాకిస్తాన్ నూతన విదేశాంగ మంత్రి శ్రీ షరీఫ్ ఉద్దీన్ పిర్జాదా నిన్న ఇక్కడ పేర్కొన్నారు.

గత సెప్టెంబరులో భారత, పాకిస్తాన్ పోరాటం జరిగినసమయంలో చైనా,పాకిస్తాన్‌ను నిజమైన మిత్రదేశంగా వ్యవహరించి, తన సిజాయితీని ఋజువు పరుచుకున్నదని ఆయన అన్నారు. చైనాకు పాకిస్తాన్ ఎంతో ఋణపడి ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.

సోవియెట్ యూనియన్‌తోను, అమెరికా, బ్రిటన్‌లతోను పాకిస్తాన్ సంబంధాలు అత్యంత సహృద్భావపూర్వకంగా ఉన్నవని పాక్ విదేశాంగ మంత్రి తెలియజేశారు.

గోవధపై ప్రభుత్వ విధానం

సభాపతి ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 29:— గోవధకు సంబంధించి ఆవిధానమేమిటో లోకసభలో ఒక ప్రకటన చేయవలసిందిగా స్పీకర్ శ్రీ హుకుమ్ సింగ్ నేడు ప్రభుత్వాన్ని కోరారు.

గోవధ పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండురోజులక్రితం ప్రధానమంత్రి బసవద్ద ప్రదర్శనలు జరిపిన 50 మంది సాధువుల అరెస్టుపై వాయిదాతీర్మానం చర్చించాలని కొందరు ప్రతిపక్షసభ్యులు చేసిన ప్రతిపాదనను స్పీకర్ నిరాకరించారు.

అరబ్ దేశాల అందకత్తె పోటీ

బీరుట్, జూలై 29:— పదకొండు అరబ్‌దేశాలు కలిసి మొట్టమొదటిసారిగా అరబ్ అందకత్తె పోటీ జరుపబోతున్నారు. ఇది ఆగస్టు 20వ తేదీన జరుగుతుంది. ఈ పోటీ సిరియా పరిహద్దులో గల సతే రాలో జరుగుతుంది.

పోటీలో నెగ్గిన పడుచుకు 3000 లెబనీస్ పౌండ్లు బహుమతి యిస్తారు. అదికాకుండా ప్రముఖమైన యూరపుదేశానికి టిక్కెట్లు ఇస్తారు. అందాలరాణికి వ్యాపార కొన్నవారు ప్రత్యేకవుమానం లిస్తారు.

తేలే రూపాయి...మునిగే ప్రణాళికలు

విజ్ఞానశాస్త్రం మొదలైన వాటిని గురించి పండితులు ఒకేరకం అభిప్రాయాలివ్వడం సంభవం. కాని ఆర్థికస్థితి అనేది అటువంటి శాస్త్రం కాదు గనుక, పండితులు వేరులం ప్రతిరేకాభిప్రాయాలు వెలిబుచ్చడం పరిపాటే.

అందుచే రూపాయి మారకం వంటి క్లిష్ట సమస్యల విషయంలో తలోవిధంగా మాటా, డటం తప్పనిసరి అవుతుంది. ఉదాహరణకు బ్రిటన్‌లోని ప్రముఖ ఆర్థికవేత్త — సర్ రాయ్ హారోడ్ తీసుకోవచ్చు.

1949 లో 4.03 డాలర్లు చొప్పున పౌండు స్టెర్లింగ్ రేటు ఏర్పడటంవల్ల విలువ పెరుగకపోగా, తరిగిపోయిందని వ్యాఖ్యానించారు.

ఆరిక వివాదాలు : హత్యా రహస్యాలు !

ఇలాటి సందర్భాలలో మెజారిటీ అభిప్రాయాన్ని సత్యంగా పరిగణించే అవకాశం ముఖ్యం గనుక, కొన్ని ఆర్థిక వివాదాలు, కొన్ని హత్యారహస్యాలలాగా యుగాంతంవరకూ పరిష్కారం కాకుండా అలాగే ఏడిపించవలసి వస్తుంది.

ప్రజాస్వామ్యంలో ప్రతి విషయం పైనా ప్రభుత్వ చర్చుపైనా తీర్పుచెప్పే అవకాశం వున్నది గనుక సత్యంకోసం అన్వేషణ జరుపుతూనే వుండాలి. ప్రజలు, చదువుకొన్నవారిలో మెజారిటీల నెంత శ్రద్ధగా వింటారో, పైనా రిటీలను అంత శ్రద్ధగా ఆవధరించాలి.

ఈ భావంతోనే మన దేశంలోని సత్యాన్వేషకులు — మనదేశంలోని ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ బి. ఆర్. షినాయ్‌ని గౌరవిస్తున్నారు. ఈయన చాలాకాలం వాలా చిన్న మైనారిటీ— ఇంచుమించుగా ఒక్క సభ్యుడు గల మైనారిటీకి చెందిన వ్యక్తి.

కొద్దికాలం క్రిందట పరువా లమయిన వ్యాసాలు చదివినా, ఉపన్యాసాలు విన్నా ప్రజలు మరాతి ముదుసూ ప్నే వుండేవారు. ఆయన భారత ఆర్థిక పరిస్థితిని గురించి చెప్పిన లోపాలూ, నివారణోపాయాలూ—ఆయనతో సహా పనిచేసినవారికి ఎరు చాలామంది, బహిరంగంగానూ, చాటుగానూ చెప్పడానికి చాలా విరుద్ధంగా వుండేవి. కాని ఆ పరిస్థితులు మారిపోయాయి.

రూపాయి విలువ తగ్గింపు జరిగినప్పటి నుంచీ, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ పక్షాన పనిచేసే ఆర్థికవేత్తలూ శ్రీ షినాయ్ దృక్పథానికి దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో ఏ అభిప్రాయం నెలిబుచ్చినా, షినాయ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లే ప్రవర్తించేవారు. కాని ఇప్పుడా విషయం బైటికే చెపుతున్నారు.

షినాయ్ కిరీటంలో తురాయి

ఆనాటి ఉంటోభిప్రాయాల వార్పులన్ని, మరోవంటం చూపు ఈనాడు ఎక్కువగా షినాయ్ మాట ఏదుతున్నది. ఈ తురాయి తన కిరీటంలో పెట్టుకున్నట్లు గ్రహించి, ఆయన ప్రతిపాదకులయినందుకు ఆయన నిర్మొహమాటంగా చెప్పాడు.

శ్రీ షినాయ్ మొదటి సిద్ధాంతాలకూ, ప్రభుత్వ పక్ష సిద్ధాంతాలకూ ఎక్కడా పోలిక లేదు కాబట్టి ఇరువురికీ సమన్వయం కుదరడం కష్టం. రూపాయి విలువ తగ్గింపు విషయంలో మాత్రం ఉభయ వర్గాలూ ఒక్కటయి వచ్చారు. ఈ విలువ తగ్గింపు షినాయ్ ఏకవుర్తిగా అంగీకరించకపోయినా, యోగ్యతగా మాత్రం భావించారు.

రూపాయి విలువ తగ్గించినా అంత తగ్గించవలసి ఉండేదికాదని కొందరి అభిప్రాయం. కాని ఈ తగ్గింపు చాలాదనీ, ఇంకా తగ్గించడం మంచిదనీ షినాయ్ దృఢాభిప్రాయం. దాన్ని సరి అయినస్థాయిలోకి తేవాలంటే, ప్రభుత్వం ఇంకా విలువ తగ్గించాలి.

ఆ స్థాయి ఏదో నిర్ణయించడ మెలా?— దాన్ని శ్రీ మారకపు మార్కెట్ అనే సముద్రంలో గిరాయివేసి, ఎగుమతి దిగుమతులు మీద ఎట్టిమ్ము సన్న అనే నిర్బంధాలులేకుండా యథేచ్ఛగా ఈదడానికో, మునగడానికో అవకాశమివ్వడం.

దీనికి సంబంధించిన షరతు ఏమంటే — దిగుమతులకు ప్రత్యామ్నాయ పరిశ్రమలు అనే పద్ధతిని విరమించడం. ఆర్థికపు లోటును రద్దుచెయ్యడం మొదలైనవి. రూపాయి సమానస్థాయికి పడిపోవడమంటే— దిగుమతి లైసెన్సుల విలువ సున్నాచెయ్యడం. రూపాయి విలువ ఆస్థాయికి దిగజారితే, చాలా విచిత్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశాలున్నాయి. మొట్ట మొదటగా, ఎగుమతి దిగుమతుల చెల్లింపు సమస్య అదృశ్యమవుతుంది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ అవసరమైన దిగుమతి అవసరాలు, పూర్తిగా సఫలమవుతాయి. మనకీ తరుణంలో అవసరమైన విషయమిదే! దీనికి మం వందరం అంగీకరించాలి.

ఔషధంలో ఈగలాగా...

కాని, ఈ విషయాన్ని షినాయ్ ఒక ప్రక్క కూలంకషంగా చర్చించి చెపుతుంటే, ఆర్కెసనారు ఇవన్నీ ఆయన భ్రాంతి భ్రాంతివెంది, తొట్రుపాటుపడుతున్నారు.విరిచర్యఔషధంలో ఈగవలెగావుంది పంచవర్షప్రణాళికాభివృద్ధికి నిర్దేశించిన పథకం ఈ దేశానికి తాల ఉపకరిస్తుంది.

ఐదవ ఆర్థిక విధానం, నిలకడలేని కరెన్సీతో పొత్తు కలుపుకోవడం అసంభవం.

ఒక పథకం మించిదిరాకపోవచ్చు. ఒక మంచిపథకాన్ని సరిగా నిర్వహించకపోవచ్చు. ఏంతమాత్రంలో ప్లానింగ్ విధానమే ఒకవిధి బాధసగలమా?.... అలాటి సందర్భాలలో సాంఘిక ప్రాధాన్యత పెదుముకోవడమే కాదు, సాంఘిక సంక్షేమ ప్రయోజనాలకే స్వస్తిచెప్పవలసి వుంటుంది.

ఒకప్రక్క దేశంలో చాలినంత ఆహారం లేక ప్రజలు ఆకలిమంటలకు లోనవుతుంటే, మరో ప్రక్క ధనికులు తమకున్న విదేశీ మారకంతో, ఏదోవిధంగా అక్రమంగా బంగారపు రాశులే కాకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాటి పరిస్థితిలో

జి. ఆర్. పోంక్షే

ప్రభుత్వం ఏమీ చేయలేని దీనస్థితిలో దిక్కులు చూస్తూ ఊరుకోబోతుందా?... ప్రభుత్వం ఏమైనా చేసినా, చెయ్యకపోయినా ప్రజలు యథార్థస్థితిని గ్రహించవలసిన అవసరం వుంది.

ఎగుమతుల చరిత్ర చూస్తే...

మనము ఎగుమతిచేసే వస్తువులు చాలా ఉన్నాయని, ప్రపంచం బొకథిరలో పోటీ కొనడానికి సిద్ధంగా వున్నాయని షినాయ్ అభిప్రాయం. ఆవి రెండు నిజంగా తోడ్పాడ్డు. ప్రపంచం పోసే ఎగుమతులలో మనఎగుమతుల నూటికి రెండువంతులే! కనుక ఇవి పెరుగుతాయనడానికి ఆస్కారం లేదు. వస్తువుల ఒక్క ప్రకారం చూస్తే మరోవిధంగా తోస ఎన్ని ఎగుమతుల చరిత్ర.

ఎగుమతి వస్తువులు మొత్తం 7 ఎంటులు, తేయాకు 70 ఎంటులు, 40 ఎంటులు మనకెం ఎంటులు పెస్తున్నది. ఇంకా కొన్ని వస్తువులలో కూడా ఎగుమతులు ఎక్కువగా ఉండవచ్చు. కాని మొత్తం ఎగుమతులలో మన వంతు చాలా తక్కువ. అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా ఎక్కువ ఎగుమతులు ఎక్కువ చెయ్యవచ్చు, వాటికి ముడిపదార్థాల కరువు కూడాలేదు.మనరంగాలని ఎగుమతులు ఎక్కువచేసినా, వారు కొనడానికి అంగీకరించక పోవచ్చు.

కలవాళ్ళకు యింకా కలిమి

మనం రూపాయి విలువ ఇంకా తగ్గించడం, ఆదివరకే ఎక్కువ ఐశ్వర్యసంతుల్లిగా వున్న దేశాలను మరింత ఐశ్వర్యసంతం చేయడమే అవుతుంది.

తిరిగి షినాయ్ పద్ధతి వస్తే... రూపాయి విలువ తగ్గింపువల్ల వ్యాపారం అంతకు ముందున్న స్థితికంటే హీనంగావుందని ఆయన వాదం. ఇటీవల ప్రభుత్వం విడుదలచేసిన ఒక ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని అద్దాంటించడం విచిత్రమైన విషయం. ఇది కళ్ళకు కనపడే సత్యాన్ని కాదనడం — ప్రపంచంలో ఇంతవరకూ ఏదేశంలోను ఇలాటి వాదం వినిపించలేదు.

వ్యాపార అంతులను క్రమబద్ధం చెయ్యండ ప్పు రూపాయివిలువ తగ్గింపువల్ల ఎలాటి ప్రయోజనం లేదు.

రూపాయి తగ్గింపు అనేది కేవలం తొక్కం మార్పుగాని వేరేమీ ప్రభావం లేదనికూడా షినాయి అభిప్రాయం. దీన్ని ఆయన ఒక సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు కూడా.

మిజో తిరుగుబాటు వెనుక అదృశ్యహస్తం

—రాజ్యసభలో శ్రీ నందా వివరణ

[ఆంధ్రప్రభ ప్రతినిధి] న్యూఢిల్లీ, జూలై 29: ఆయుధాల సరఫరాతోను, శిక్షణతోను మిజో విద్రోహులకు 'విదేశీ సహాయం' అందుతున్నదన్న విషయాన్ని హోంమంత్రి శ్రీ నందా నేడు రాజ్యసభలో ధ్రువీకరించారు.

మిజో తిరుగుబాటుదారులకు అదృశ్యంగా సహాయం చేస్తున్నది ఫలానాదేశమని హోంమంత్రి స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ ఇది పాకిస్తాన్‌కే వర్తిస్తుందన్న విషయం సర్వ విదితమే.

మిజోలతిరుగుబాటు పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటి కప్పుడు గమనిస్తూనే వున్నదని, ప్రత్యామ్నాయంగా ఆతిరుగుబాటును అణచివేయడానికై సర్వ సన్నాహాలు చేయబడుతున్నాయని శ్రీ నందా వాక్యీకరించారు.

మిజో విద్రోహం కార్యకలాపాలు కొనసాగుతున్న ఈ ప్రాంతాలలో విదేశీజోక్యం అత్యంత ప్రమాదకరమైన విషయం కావడంవల్ల, వీటిని సైనిక పరిపాలన క్రింద వుంచాలని శ్రీ రోక్‌నాథ్‌మిశ్రా హోంమంత్రికి సూచించారు.

మిజో విద్రోహులు నాగావిద్రోహులతో చేతులు కలపడానికియత్నిస్తున్నాడన్న వార్తలను కూడా హోంమంత్రి ఖండించారు. "మేము ఎన్నో పరిశీలిస్తూనే వున్నాం. సమాంతరం ఆలోచిస్తూనే వున్నాం" అని శ్రీ నందా పేర్కొన్నారు.

మిజో విద్రోహుల చర్యలు నూటికి నూరు పాళ్ళు తిరుగుబాటు చర్యలేనని శ్రీ బి.పి. సిన్హాకు శ్రీ నందా చెప్పారు. ఈప్రాంతాలలో తిరుగుబాటు చర్యను అణచివేయడానికి ప్రభుత్వం కాయకష్టాలా సర్వమార్గాలను అన్వేషిస్తున్నదని హామీఇచ్చారు. ఇదికేవలం శాంతిభద్రతలకు సంబంధించినది మాత్రమే కాదన్నారు శ్రీ నందా.

ఈ తిరుగుబాటు అణచివేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేను. కాయకష్టాలా ప్రయత్నించి తిరిగి ప్రశాంతపరిస్థితి నెలకొల్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉద్రేకపూర్వక చర్యలతో పాటు గెరిల్లా యుద్ధపద్ధతిలో విద్రోహులు సాగిస్తున్న తిరుగుబాటునుండి ప్రజలను రక్షించడానికికూడా ప్రభుత్వం కృషి చేస్తున్నది. అయితే ఆ చర్యలను వెల్లడి చేయడం మంచిదికాదు—అని హోంమంత్రి వివరించారు.

అంతకుముందు ప్రజలపై ఎన్నిసార్యయాలు మిజో విద్రోహులు దాడి జరిపింది సమాచారం లేదని హోంశాఖ డిప్యూటీమంత్రి చెప్పగానే శ్రీ అరోరా నిరసన వ్యక్తంచేశారు. నాగాసమితి సంఘవరాన్ని విదేశవ్యవహారాల మంత్రిత్వశాఖయందే హోంశాఖకాకు, ఎక్స్‌టర్నల్ అఫైర్స్‌ శాఖకు తరలించాలని సభ్యులు సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి సమాధానమిచ్చారు.

1980నాటికి రోజుకు 20 అణ్వస్త్రాలు!

జెనీవా, జూలై 29 :— జెనీవాలో జరుగు తున్న 17 రాజ్యాల ఆయుధ నిరోధ మహాసభలో అమెరికా, బర్మాల ప్రతినిధులు ప్రసంగిస్తూ, 1980 నాటికి ప్రపంచంలో రోజుకు కనీసం 20 అణ్వస్త్రాలు ఉత్పత్తి కాగలవని, ఇంకా తీవ్రమైన ఆయుధం నిర్మాణం జరుగ వచ్చునని హెచ్చరించారు.

అమెరికన్ ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ ఏడ్రియన్ ఫిషర్ 1980 నాటికి రోజుకు 100 కిలోగ్రాములకు పైగా ప్లుటోనియం ఉత్పత్తి కాగలదని అంచనా వేయబడుతున్నదని దినితో రోజుకొన్ని అణ్వస్త్రాలను తయారు చేయవచ్చునని అన్నారు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధించడానికి అంతర్జాతీయంగా తగుచర్యలను గైకొనాల న్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి భూతలింగం వ్యవహారం సమర్పణ

ఢిల్లీ, జూలై 29 :— భూతలింగం వ్యవహారాన్ని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఏయంసంత త్వరలో కమిటీ సమావేశం కావాలని కూడా ప్రభుత్వం సూచించింది.

గురువారంనాడు ప్రభుత్వ సూచన అందినదని, దీనిని పరిశీలిస్తామని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మొరార్జీ అన్నారు.

ప్రపంచం నలుమూలలా ఆవరిస్తున్న యుద్ధమేఘాలు

సమితి కార్యదర్శి ఊ థాంట్ ఆందోళన

మాస్కో, జూలై 29:— ప్రపంచ మానవాళిపై ఈనాడు మున్నెన్నడూ లేనంతగా యుద్ధమేఘాలు దట్టంగా క్రమ్ముకుని ఉన్నవని మిత్రరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఊ థాంట్ నిన్న లెనిన్‌గ్రాడ్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

మిత్రరాజ్యసమితి స్థాపితమై 20 సంవత్సరాలు పైగా అయినాయని, అనేకమంది ఉపయోగకరమైనా ప్రస్తుతం తేలిందని ఉన్నాయి. చెయదాంటారవ్వాన్ని యుద్ధ మేఘాలు మానవాళిపై దట్టంగా క్రమ్ముకుని ఉన్నవని ఆయన అన్నారు.

లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో తన గౌరవార్థం ఏర్పాటుచేసిన ఒక విందులో ఊథాంట్ ప్రసంగిస్తూ ఇలా పేర్కొన్నట్లు సోవియెట్ వార్తాసంస్థ 'టాస్' ప్రకటించింది.

ఆగ్నేయ ఆసియాలో ఎన్నోరకాల పరిణామాల దృష్ట్యా వేరు యుద్ధప్రమాదం మరింత ప్రబలిందనిఊథాంట్ చెప్పినట్లు,వార్తాసంస్థ తెలిపింది. శాంతి,శాంతియుతసహజీవనంఅనాడు అన్యోన్యప్రయోజనం కూడా ఊ థాంట్ పన్నొంచారు. ఈసందర్భంలో సోవియెట్ యూనియన్ చిత్తశుద్ధితో శాంతికి కృషిచేస్తున్నదనే లెంపు విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

తిరిగి ప్రధాన కార్యదర్శి పదవి

ఈసారి కూడా మిత్రరాజ్యసమితి సెక్రటరీజనరల్‌గా ఊ థాంట్ ఉండాలని సోవియెట్ ఆకాంక్షిస్తున్నదని సోవియెట్ ప్రధానమంత్రి శ్రీ అలెక్సీ కొసిగిన్ ఊ థాంట్‌కు తెలిపినట్లు భావించబడుతున్నది. ఈవిషయంలో శ్రీ కొసిగిన్ ఊ థాంట్‌కు హామీ ఇచ్చారని కూడా నిన్న రాత్రి మాస్కోలో అభిజ్ఞవర్గాలవారు తెలియజేశారు.

ఊథాంట్ పదవీకాలం వచ్చే నవంబరుతో ముగియనున్నది.

అయితే మరో అయిదేళ్ళపాటు తాను ఈ పదవిలో ఉండడానికి తాను సంసిద్ధంగా ఉన్నదీ లేనిదీ తెలుపడానికి ఊ థాంట్ నిరాకరించారు. వచ్చేసంవత్సరం మిత్రరాజ్యసమితి సెక్రటరీ జనరల్ హోదాలో సోవియెట్ ప్రభుత్వ అతిథిగా తిరిగి మాస్కోను సందర్శించి నట్లయితే తనకెంతో ఆనందంగా ఉంటుందని శ్రీ కొసిగిన్ ఊ థాంట్‌తో అన్నట్లుఅభిజ్ఞవర్గాలవారు పేర్కొన్నారు.

త్వరలోనే ప్రెంచి పత్రిక ప్రతినిధుల ఆగమనం

ఢిల్లీ, జూలై 29 :— త్వరలోనే ప్రెంచి పత్రిక బృందం ఒకటి అతురాలుకాలంలో ఇండియాను దర్శించనున్నది. పరిశ్రమలలో ప్రెంచి పెట్టుబడుల అవకాశాలను వీరు పరిశీలిస్తారు.

ఎలక్ట్రానిక్స్ పంపిణీకి ప్రాప్తిష్టమైన సాంకేతికాన్ని ఈ దేశానికి తాల ఉపకరిస్తుంది.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

బి. టెక్. (కెమికల్ ఇంజనీరింగ్), డి. జి. ఎం.

WALTAIR, July 29

Following is the provisional list of register numbers of successful candidates at the B Tech (Chemical Engineering) Degree examination held in April by Andhra University.

PART—II A

AT THE END OF FOURTH YEAR

Whole exam: 187 188 189 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 208 209 211 214 215 217 219 221 222 223-A 225 226 227 228-A 231 232 234.

The candidates with register numbers 191 223 224 228 229 and 233 have passed in all the subjects except in (1) Thermodynamics and (2) Stoichiometry.

The candidates with register numbers 207 212 and 220 have passed in all the subjects except in Mathematics VII.

The candidate with register number 216 has passed in all the subjects except in (1) Mathematics VII (2) Thermodynamics and (3) Stoichiometry.

The candidate with register number 210 has passed in all the subjects except in Stoichiometry.

The result of the candidate with register number 230 will be announced later.

DIPLOMA IN GENERAL MEDICINE

287 and 290.

మద్రాస్-గుమ్మిడిపూండి సెక్షను విద్యుద్దీకరణ

సర్వేకు రైల్వేబోర్డు అనుమతి

న్యూఢిల్లీ, జూలై 29:— మద్రాసు—విజయవాడవిభాగంలోనిమద్రాసుగుమ్మిడిపూండి సెక్షను విద్యుద్దీకరణకు తైన సర్వేలుప్లానులు తయారుచేయడానికి రైల్వే బోర్డు అనుమతించింది.

ఒంగోలు ప్రాంతీయంలో మద్రాసు—ఆర్కోణం సెక్షన్ విద్యుద్దీకరణ విషయం ఇంకా పరిశీలనలో వున్నదని ప్రాథమికంగా సమాచారంతో రైల్వేల డిప్యూటీమంత్రి శ్రీ శ్యామ్‌నాథ్ తెలిపారు.

మద్రాసు సెంట్రల్ — ఆర్కోణం, మద్రాసు—గూడూరుల సెక్షన్లలో సబర్బన్ కారును నడిపే యోచనలేదని డాక్టర్ పి. శ్రీనివాసన్‌కు మంత్రి తెలిపారు.

నర్సరావుపేటలో ముఖ్యమంత్రి జన్మదినోత్సవం

నర్సరావుపేట, జూలై 29:— ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 58 వ జన్మదినోత్సవాన్ని స్థానిక శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో ముఖ్యమంత్రి జన్మదినోత్సవ సంఘమువారు ఉత్సాహంగా జరిపారు. ఏందరుయ వేదపండితులు మొదలు ప్రారంభించి ఆశీర్వదించారు. శ్రీ ముద్దా ఆంజనేయులు పెద్దలను ఆహ్వానించారు.

స్థానిక ప్రముఖ న్యాయవాదులు శ్రీ సిడం వల్లి వెంకట హనుమంతరావు అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. శ్రీయుతులు తుమ్మల రామకోటయ్య, లక్కల కసియ్య, యస్. ఖాసింసాహెబ్,మహమ్మదాలీ,యం.డి.మొహిదీన్ తదితరపెద్దలు శ్రీ బ్రహ్మానందరెడ్డి సేవలను ప్రశంసిస్తూ దీర్ఘకాలము వారిసేవలను దేశము పొందాలని అభిలషిస్తూ ఉపన్యసించారు. శ్రీ పెన్మెచ్చి ఆంజనేయశాస్త్రి వందన సమర్పణ చేశారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన జనులకు పండ్లు, తాంబూలములు యిచ్చి సత్కరించారు. (ఏ. పి.)

ఆగస్టు 8 న రాజ్యసభలో రూపాయివిలువ తగ్గింపుపై చర్చ

న్యూఢిల్లీ, జూలై 29:— రూపాయి మారకంరేటు తగ్గింపుపై ఆగస్టు 8 వ తేదీ సోమవారంనాడు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా నేడు రాజ్యసభలో ప్రకటించారు. రూపాయి మారకంరేటు తగ్గింపుపై శ్రీ భూపేశ్‌గుప్త తీర్మానం ప్రతిపాదిస్తారు.

న్యూఢిల్లీ, జూలై 29:— ఇండియాలో సహకారరంగంలో చేయాకు ఉత్పత్తి ప్రారంభం ఆవుతూ, దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇంత వరకు సహకారరంగంలో 12 ఫ్యాక్టరీలు నెలకొల్పబడినవి.

గ్రహబలం

31-7-66 ఆదివారం

ఉదయం: 7 గం 8—30 లకు అన్న ప్రాశనాది శుభకార్యములకు మంచిది. బంధుమిత్రులతో సమాలోచనలకు, సహాయమునే గ్రహించుటకు అనుకూలం. సాయంత్రం: స్త్రీలతో సల్లాపములు మంచిది. ప్రేమ కలాపాలు చెడు.

మేషం: ఉదయం ఏడిగంటలనుంచీ కాలం కలిసి వస్తుంది. సంకల్పించిన పనులు, ప్రయాణాలు ఫలప్రదమవుతవి. అవసరమునకు కావలసిన ధనం, పెద్దల సానుభూతి సమకూరుతవి.

వృషభం: మనసు ఏదిరివిధాలా పోతూ ఉంటుంది. వృత్తిలో ప్రోత్సాహం కనుపించదు. బంధుమిత్రులవల్లనూ, ధనవ్యయం సంభవిస్తుంది.

మిథునం: అందనిదానికి ప్రాకులాడుటకన్న ఉన్నదిపోకుండా జాగ్రత్తపడటం మంచిది. ఇతరుల మాటలునమ్మి లేనిపోని శ్రమను కొనితెచ్చుకోవద్దు. వృత్తిలో అంతగా అనుకూలించేదికాదు.

కర్కాటకం: నలుగురినీ దారికితెచ్చి వ్యవహార రంగంలో కొంత ప్రయోజనం సాధించ కలుగుతారు. వృత్తి ఉద్యమాభివృద్ధికి అవసరమగు సన్నాహాలు, ధనసదుపాయాలు సమకూరుతవి.

సింహం: ప్రయత్నాలు, ప్రయాణాలు జయప్రదమవుతవి. గొప్పవారి స్నేహం, దాక్షిణ్యం రూపంలో సాయం, వృత్తి వ్యాపార కార్యకలాపాలలో ప్రోత్సాహం, ప్రయోజనమూ సమకూరుతవి.

కన్య: సహవాస దోషాన సురాపానాలపై, జూదం వంటి వ్యాపారాలపై ఆసక్తి కలుగవచ్చు. సాహసంకూడదు. క్రొత్తవారిని అతిగా నమ్మకండి. ప్రయత్నమూలక ధనలాభం కలుగుతుంది.

తుల: ఒకదానికొకటి పొంతనకుదరదు. వృత్తిలో పోటులుదయిస్తాయి. బంధుమిత్రులవల్ల వృథాశ్రమ ధనవ్యయం సంభవిస్తుంది. వృత్తి వ్యాపార సంబంధమైన పనులలో విశేషత కనుపించదు.

వృశ్చికం: తలపనితలంపుగా ద్రవ్యము వనకారి తలచినపనులు ముందుకుసాగుతవి. వార్యరంగంలో విజయసర్ధతో రాణింపు జయము, లాభము సమకూరుతవి. శుభవార్తలు అందుతవి.

ధనుస్సు: ధనసంబంధంగా ఆకస్మికంగా వివాదాలు ఏర్పడవచ్చు. ప్రేమరంగాలలో నిబ్బరం అవసరం. వృత్తి వ్యాపార సంబంధమైన పనులలో అనుకూలత తక్కువ. దైవానుగ్రహమున కష్టనష్టాలు ఏవీ జరుగవు.

మకరం: ప్రయత్నాలు,ప్రయాణాలు ఫలప్రదమవుతవి. వృత్తి ఉద్యమాభివృద్ధికి అవసరమగు ఏర్పాట్లు జరుగుతవి. ఆప్తినిధిని సహకరించి సాయపడు స్నేహితులు లభిస్తారు.

కుంభం: అయినవారివలో, కానివారివలో తెలిసికొని వ్యవహరించటం మంచిది. మీ ప్రయత్నం ముందుగా తెలిసికొని వీవిషయమునకు ఆటంకం కలిగించేవారుంటారు/ వృత్తిలో అనుకూలించేదికాదు. కలహాలు, ఖర్చులు సంభవిస్తవి.

మీనం: ఏది సంకల్పించినా, ఎవటికె లెక్క విరాటంకంగా పనులు నెరవేరుతవి. యుక్తులవల్ల ధనలాభములందివచ్చి అవసర తనున్నవి.

-446/DTI Publishe

గిరీశం

సమ...పరిస్థితులలో శాస్త్రవేత్తల సహకారం

దేశానికి ఎంతో అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూలై 29:— దేశం ఈనాడు అనేక ఇబ్బందులకు, చిక్కులకు లోనవుతున్నదని, ఇట్టి సమయంలో విజ్ఞానశాస్త్రవేత్తలు, ముందుకు వచ్చి తగువిధంగా తోడ్పడడానికి సంసిద్ధులు కావాలని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడొక్క విజ్ఞప్తి చేశారు.

ఎదిమంది విజ్ఞాన శాస్త్రవేత్తలు శాంతి స్వరూప్ భాట్నగర్ మెమోరియల్ అవార్డులను బహూకరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశంలో గల భౌతిక వస్తుసంపదను, మానవ శక్తి యుక్తులను సరియైనంగా వినియోగించుకోడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింపజేయవలసి ఉన్నదని ఆమె అన్నారు. అయితే మనశాస్త్రవేత్తలకు — ముఖ్యంగా యువతరంవారికి, ప్రజానీకానికి సైన కృషిని సాగించే పదవకాశము మనం కల్పిస్తున్నామో లేదో తాను చెప్పజాలనని ఆమె అన్నారు. విజ్ఞానశాస్త్రాన్ని ఒక 'రెక్కల గుఱ్ఱం'తో కొలవరాదనిఆమె పేర్కొన్నారు. శాస్త్ర పరిశోధనకు అయ్యే వ్యయానికి వెనుకాడరాదని ఆమె చెప్పారు,

"ప్రస్తుత ఆర్థిక పరిస్థితులదృష్ట్యా శాస్త్ర పరిశోధనలో ప్రయాసాన్ని మనం తాత్కాలికంగా కొంత తగ్గించుకోవచ్చు. కాని దాని వలన భవిష్యత్తులో అభివృద్ధి నష్టపోవలసి వస్తుంది, ఎంతో హాని కలుగుతుంది" అన్నారు ప్రధానమంత్రి.

శాంతిస్వరూప్ భాట్నగర్ గొప్పశాస్త్రజ్ఞుని ఆని అయన స్మారకార్థం ఈ అవార్డులు 1957 లో ప్రారంభించబడినవని ఆమె తెలియజేశారు. విజ్ఞానశాస్త్రంలో ప్రతిభకు ఈ అవార్డులు అత్యున్నతమైనవని ప్రధానమంత్రి తెలియజేశారు.

డాక్టర్ భాట్నగర్, దేశంలో శాస్త్రీయ పెద్ద సంస్థలు నెలకొల్పారని విద్యామంత్రి శ్రీ ఎం.సి. చాగ్లా తమ ప్రసంగంలో ప్రశంసించారు.

బ్రహ్మానందరెడ్డి అభిభాషణ

[1 వ పేజీ తరువాయి]

...తో కృషి చేయగలనని సోమాహాత్రం ...న్నాను.

నేను ముఖ్యమంత్రి అయినప్పటినుండి ప్రజలు నా యెడల ఎంతో స్నేహాదరములను ప్రదర్శిస్తూ వచ్చారు. అనేకవిధాలుగా నాతో సహకరించారు. వారి యీ ఆదరణను ... కోట. వారి ప్రేమాదరణలే నన్ను ప్రోత్సాహించి చేయగలవు. జీవితమంతా ... సమస్య కాదు. ఏ యుక్తిక విభేదాలు అంత శాశ్వతంకావు. మనకు కొన్ని బాధ్యతలు అప్పగించబడినప్పుడు, మన వ్యక్తిగతాలు, ఉద్వేగాలను పక్కన పెట్టి ఉండాలి. ... 'పులితో ఉంచే విషయమై నను ప్రజాస్వామ్యంలో కృషి చేస్తాను. అయితే మనందరం ఒకరినొకరు అర్థం చేసుకొని ఎవరి వారి ధర్మాన్ని ... గా అవగాహన చేసుకోవాలి. అందరం ఒకరికొకరం చేయూత ఇచ్చుకుంటూ సాగిపోవాలి. నేను చేయవలసినది ఏదైనా ఉంటే, ప్రజాస్వామ్య పంథాలో విడుదలవారిని అడిగి కలిగా అర్థం చేసుకొని, వారి దృక్పథాన్ని మన్నించడం. నేనెరుగనివారు కూడా పెద్దసంఖ్యలో నాతోపాటు మంచి సూచనలను, సలహాలను అందచేస్తున్నారు. ఈ యోగ్యమైన సహాయం వల్లనే నేను నా బాధ్యతను సంతృప్తికరంగా ఉత్సాహంగా రాష్ట్ర పరిపాలనను కొనసాగిస్తున్నాను.

"రోజులు త్వరత్వరగా మారిపోతున్నాయి. ప్రజలు పూర్వంవలె చెప్పిందల్లా నమ్మి, చేసిందల్లా ఒప్పుకునే స్థితిలో లేరు. ఆత్మ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. రాష్ట్ర సంక్షేమమును ఆశించి ... నాకు అప్పగించబడింది. సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయడం కన్నా నాకు వేరు కర్తవ్యంగాని, కోరికగానిలేదు. ... ఆశీర్వాదం పొందగలగడం ఒక్కటే. నానా జాతి మత కుల వర్గ సంకీర్ణమైన మనదేశంలో ప్రభుత్వం అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలి. తమకు న్యాయం జరుగుతున్నదను దృఢ విశ్వాసాన్ని వారిలో కలిగించాలి. వారు పెద్ద, వీరు కొద్ది అను భేదబుద్ధికి, దృష్టికి యిచట తావులేదు. ఏకత్వ సంసిద్ధికి మన సర్వశక్తులను వినియోగించి, దిగ్విజయంగా కృషిచేయాలి.

"మన రాష్ట్రంలో న్యాయస్థానాలు చాలా తృప్తికరంగా పనిచేయుచున్నవి. ఎవరినుండి ఫిర్యాదులు లేవు. అయితే యిది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా తయారైనమాట నిజం. న్యాయం జరగడంలో చాలా కాలహరణం కూడ జరుగుతోందన్న సత్యాన్ని కాదనలేను. న్యాయం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. మీరు ప్రకటించిన ఈ ప్రేమాదరాలకు నేను కృతజ్ఞుడను"

ఈ అభినందన సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఎల్. ఎస్. సుబ్బారావు తమ ప్రసంగంలో యిలా అన్నారు: "ముఖ్యమంత్రి జన్మదినంనాడే రాష్ట్రానికి అనావృష్టి పీడ తొలగడం గమనార్హం. ఉద్యోగు లెల్లరకూ శ్రీ రెడ్డి అంటే అమితమైన ప్రేమ. వారి ప్రేమను సంపాదించడం మంచి మాటలు కాదు. కాని వారి ప్రేమాభిమానములను యింతగా చూరగొన్న వ్యక్తులు మరిరోజుల లేరు. నా ముప్పది అయిదేళ్ల ఉద్యోగ జీవితంలోను పెక్కుమంది ముఖ్యమంత్రుల క్రింద పనిచేశాను. శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉత్తమ గుణశీలుడు. ఉద్యోగులకు తోడ్పాటు అసాధారణం. ... పొరపాట్లు ... శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఢిల్లీలో మన గౌరవ ప్రతిష్ఠలు ... పెరిగినవి. మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ బి. సి. రాయ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పంత్ వంటి దిగ్గజులు మాత్రమే తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఢిల్లీలో పనులు పూర్తి చేసుకోగలిగేవారు. మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలోనూ మనం చాలా దెబ్బతిన్నాము. శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రణాళికా సంఘంతోనూ, కేంద్రంతోనూ రాష్ట్రంకోసం గట్టిగా పోరాడుతున్నారు. దాని ప్రభావం కనుపడుతోంది. నాల్గవ ప్రణాళికలో మనకు తొలగకున్న న్యాయం జరిగిందని కిదే కారణం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి యితర ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయుడనీ, వారందరికంటె చాలా ఉన్నతుడనీ, గౌరవ మేజిస్ట్రేటు సంఘ అధ్యక్షుడు శ్రీ బి. ... మరొగా అన్నారు.

మన దేశంలోని గొప్ప పరిపాలనా సామర్థ్యం గల ముఖ్యమంత్రులలో శ్రీ రెడ్డి చాలా ముఖ్యుడనీ, అంతగా జనప్రియులై ... ముఖ్యమంత్రి ... జనరల్ ... శ్రీ రామకృష్ణ ప్రసాద్ అన్నారు.

శ్రీ రెడ్డి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారనీ, ... ముఖ్యమంత్రిగా ఉండగలరనీ, ... మారుపేరైన ముఖ్యమంత్రి ... సాధ్యం కాదని ... శ్రీ టి. ఎ. ... ప్రశంసించారు.

శ్రీ ... విభేదములున్న ... లేదు—అన్నట్లు ... ఆయన మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని, ... కార్యదర్శి శ్రీ ఎల్. వేణుగోపాలరెడ్డి అన్నారు.

శ్రీ రెడ్డికి పూర్ణకుంభంతో స్వగతమివ్వబడింది. శ్రీ ... లక్ష్మణశాస్త్రి ప్రభృతులు వేదాలు ... వేదపారాయణం కూడ జరిగింది.

ఐదు పరిశ్రమలలో మేనేజింగ్ ఏజెన్సీ మూడేళ్లలో రద్దు

న్యూ ఢిల్లీ, జులై 28 :— మూడేళ్ళలోగా ఐదు పరిశ్రమలలో మేనేజింగ్ ఏజెన్సీలను రద్దుచేయడానికి కేంద్రప్రభుత్వం నేడు ఉన్నత స్థాయిలో నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈఐదు పరిశ్రమలు—ఉక్కు మిల్లులు, జనపనార, కాగితం, సిమెంటు, పంచదారమిల్లులు, మిగతా పరిశ్రమల విషయంలో పరిస్థితిని ప్రభుత్వంఎప్పటికప్పుడు సమీక్షిస్తూంటుంది. హజారీ కమిటీ నివేదికను పరిశీలించిన పిదప, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది.

చిన్నకార్ల ఉత్పత్తి పథకానికి స్వస్తి

కేంద్రమంత్రిమండలి నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 28:—దేశంలోనిటా మార్గొంగిపోయిన చిన్నకార్ల ఉత్పత్తి పథకం ప్రస్తుతానికి బుట్టదాఖలు చేయబడినట్లే లెక్క. నాల్గవ ప్రణాళికాకాలంలో యీ పథకాన్ని చేపట్టే అవకాశం లేదు.

దేశీయ, విదేశీయ వనరులకొరత దృష్ట్యా కేంద్ర మంత్రి మండలి యీ నిర్ణయానికి వచ్చినట్లు తెలియుచున్నది.

మైసూరు ప్రభుత్వం మాదిరిగా మరి ఏ ఇతరసంస్థయైన మనదేశంలో లభించు పరికరాలతోను, సామగ్రితోను చిన్నకార్లను ఉత్పత్తి చేసే పథకం ఏదైనా ప్రతిపాదిస్తే, ప్రభుత్వం అట్టి పథకాలను సానుభూతితో పరిశీలిస్తుంది.

గుప్తా దికారకమిషన్ నివేదికను ఆమలు చేయడానికి న్యాయమంత్రిత్వశాఖవారు తయారు చేసిన పథకాన్ని కేంద్రమంత్రిమండలి నేడు సూత్రంగా ఆమోదించింది. రేపుజరుగనున్న కాంగ్రెసుపార్లమెంటరీపార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంయొక్క తుదినిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది.

మెరకపట్టిన ఎరువుల నౌక

బొంబాయి, జూలై 29:—ఇండియాకు యూరోపునుంచి ఎరువులను గొనివస్తున్న ఒక లైబీరియా నౌక గుజరాత్ సౌరాష్ట్ర తీరంలోని ఓఖాకు ఏడుమైళ్ళ దూరాన ఒక దిబ్బకు గుద్దుకుని మెరకపట్టినట్లు నేడు బొంబాయికి వార్త అందింది.

ఓఖా రేవుఅధికారులు దాని సహాయంపంపిన ... నౌక, లైబీరియానౌకరోపొదంతా సురక్షితంగా వున్నట్లు వెల్లడించింది.

ఆ నౌకలో అన్ని సంబంధాలుతెగిపోయినట్లు ... నేటిమధ్యాహ్నం తెలిపారు. ... ఇంచుమించు 10వేల టన్నుల ఎరువులున్న ... కూడా ఉన్నది.

ఫౌండేషన్ ప్రతిపాదన బుట్టదాఖలు

వాషింగ్టన్, జూలై 28 :—భారత—అమెరికా విద్యా సంస్థ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారతదేశంలో చెలరేగిన గాలిదుమారం దృష్ట్యా ఆ పథకాన్ని ఫిబ్రవరిలో జరుగనున్న సాధారణ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు విరమింపజేయుచు దానికి ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నవని అమెరికా నుండి వస్తున్న వార్తలు తెలుపుతున్నాయి.

ముఖ్యమంత్రికి అభినందన పరంపర

హైదరాబాద్, జూలై 28 :— ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేటిరాత్రి మద్రాసునుండి యిక్కడకు రాగానే బేగంపేట విమానాశ్రయంలో ఐదువేలమందికి పైగా ప్రజలు హర్షధ్వానాలతో జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.

మద్రాసునుండి విమానం ఆరుగంటలు ఆలస్యంగా రాత్రి 9—45 గంటలకు వచ్చింది.

ముఖ్యమంత్రి తమ అధికార నివాసమైన 'ఆనంద నిలయం'కు రాగా, అక్కడకూడా అనేకమంది స్నేహితులు, అభిమానులు, శాసన సభ్యులు అభినందనల వర్షం కురిపించారు. దాదాపు వెయ్యి మంది ముఖ్యమంత్రిని పూలమాలలతో ముంచెత్తారు.

ముఖ్యమంత్రి పయనించే విమానం ఆలస్యంగా వచ్చినందున అంతకు ముందే అనేక మంది నిరాశతో తిరిగి వెళ్ళిపోయారు. ఆయన 58 వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని కూడా వర్షాలు మూలంగాను, ఈ ఆలస్యం మూలంగాను రద్దుచేయవలసి వచ్చింది.

శ్రీ బ్రహ్మానందరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది టెలిగ్రాములు కూడా వచ్చాయి.

ప్రావిడెంట్ ఫండ్ చెల్లించని సంస్థలపై జరిమానా

కేంద్రకార్మిక మంత్రి శ్రీ జగజీవనరాం సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 28:— ఉద్యోగుల ప్రావిడెంట్‌ఫండ్‌చట్టంక్రింద తాము చెల్లించవలసిన మొత్తాన్ని పనివారికివ్వని వ్యాపార సంస్థలపై కనీసం వెయ్యిరూపాయలు జరిమానా విధించాలని కేంద్ర కార్మికమంత్రి శ్రీ జగజీవన్‌రామ్ నేడు రాష్ట్ర కార్మికమంత్రుల సమావేశంలో సూచించారు.

ఈ మొత్తాన్ని పరిశ్రమలనుంచి రాబట్టడానికి తీసుకోవలసినచర్యలను పరిశీలించాలని, ఈ మొత్తాలను చెల్లించనివారిపై కఠినమైన చర్యలుతీసుకోవాలని శ్రీ జగజీవన్ రామ్ అన్నారు.

పనివారికియజమానులు బాకీవున్నమొత్తాల రాబట్టవలసినఆవశ్యకతపై మంత్రులందరూ ఏకీభవించినా కొందరు అలాచెల్లించ లేకపోయిన వ్యాపారసంస్థలను మూసివేయక తీరనిపరిస్థితిని కల్పించేపాటి తీవ్ర చర్యను తీసుకోరాదని కొందరు అభిప్రాయ పడ్డారు.

1965 నవంబర్‌నుంచి 1966 జనవరి వరకు పరిశ్రమల యజమానులు పనివారికి చెల్లించవలసిన మొత్తం 486.59 లక్షల రూపాయలు. ఇందులో ఒక్క వస్త్ర పరిశ్రమ చెల్లించవలసినదే 304 లక్షల రూపాయలు.

ఈ మొత్తాలను క్రమపు ... లోరాబట్టదగుననీ, కొన్ని వ్యాపారసంస్థల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగాలేవని గుజరాత్ కార్మికమంత్రి, మద్రాసుముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.

కొందరు దురుద్దేశంతోనే ఈ మొత్తాలను చెల్లించడంలేదనీ, వారిపై తీవ్ర చర్యతీస్కోవలసి వున్నదనీ మైసూరుముఖ్యమంత్రి అన్నారు.

జయంతి కంపెనీ స్వాధీనానికి బిల్లు

న్యూ ఢిల్లీ, జులై 28 :— జయంతి షిప్పింగ్ కంపెనీని స్వాధీనంచేసుకోవడానికి జారీచేసిన ఆర్డినెన్సు స్థానే ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రప్రభుత్వం నేడు ఉన్నత స్థాయిలో ఆమోదించింది. పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే ఈ బిల్లును ప్రతిపాదించవచ్చునని తెలుస్తున్నది.

విజయవాడలో భారత మహిళా మండలి నూతన కార్యవర్గం

విజయవాడ, జూలై 29:— విజయవాడ భారత మహిళామండలి నూతన కార్యవర్గం ఎన్నికలు ఇటీవల జరిగాయి.

కొత్తసంవత్సరానికి ఈక్రిందివారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనారు.

శ్రీమతి వి. కోటీశ్వరమ్మ అధ్యక్షురాలు, శ్రీమతులు కె. రత్నమాలారావు, పి. కళ్యాణి చక్రవర్తి —ఉపాధ్యక్షురాండ్రు, శ్రీమతి ఎం. సరస్వతి— కార్యదర్శిని, శ్రీమతి ఎం. ఎర్నెస్ట్ సంయుక్త కార్యదర్శిని, సభ్యులు: టి. విశాలాక్షి, ఎం. చంద్రవదన, జి. సీతామహాలక్ష్మి, పట్నాల మహాలక్ష్మి, ఉన్నత ప్రసాద్, పుట్టి రాజమ్మ.

మధిర, ఎల్లెందు తాలూకాలలో చెరువులకు గండ్లు

భారీవర్షాల మూలంగా

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఖమ్మం, జూలై 29:—మధిర, ఎల్లెందు తాలూకాలలో భారీవర్షాలవల్ల సింగరేణి ... క్రిందవున్న మూడు చెరువులకు గండ్లు పడినాయి.

13 నవిలి చెరువులకు, 18 ప్రయివేటు చెరువులకుకూడా గండ్లుపడినవి.

మధిర,కల్లూరు, కొత్తగూడెం ప్రాంతాలలో జిల్లా పరిషత్తు రోడ్లకుకూడా కొంత నష్టం వాటిల్లింది.

కొన్ని రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగింది.

... పరిస్థితిపై అగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

దుమ్ముగూడెం ఆనకట్టవద్ద గోదావరి నీటి మట్టం 10 అడుగులు ఉన్నది.

తెలంగాణా, కోస్తాఆంధ్ర ప్రాంతాలలో మంచి వర్షాలు

రాష్ట్రంమొత్తంమీద అనుకూల వాతావరణం

హైదరాబాద్, జూలై 29:— గత వారం రోజులుగా తెలంగాణా, కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో భారీవర్షాలు పడుతున్నవి. అయితే రాయలసీమలో మాత్రం అంత ఎక్కువ వానలు పడలేదు.

తెలంగాణా రైతులు నాట్లు మొదలు పెట్టారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండజిల్లాలలో యిటీవలి వానలు వల్ల పైరులు చక్కగాపెరుగుచున్నవి. ఆదోని, యెమ్మిగనూరు, ద్రోణాచలం తాలూకాలు మినహా రాయలసీమలోకూడా వాతావరణ పరిస్థితి చాలా అనుకూలంగా వున్నది. అయితే చెరువులలో సేద్యానికి వలసినంత నీరు యింకా దొరకడంలేదు. పశుగ్రాసం కొరత తీరుతోంది. మంచినీటి సమస్య పూర్తిగా తీరినట్లే.

సాధ్యమైనంత త్వరలో అధికార భాషా చట్టానికి సవరణ బిల్లు

న్యూఢిల్లీ, జూలై 29:—అధికార భాషా విషయంలో స్వర్గీయ ప్రధాని శ్రీ నెహ్రూ ఇచ్చినహామీలకు చట్టబద్ధమైన రూపంకల్పించే నిమిత్తం అధికార భాషా చట్టానికి (1963) ఒక సవరణ బిల్లును సాధ్యమైనంతత్వరలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

జాలాపుట్ రిజర్వాయిరు నీటిమట్టం పెరుగుదల

విశాఖపట్నం, జూలై 29:— గడచిన 24 గంటలలోను జాలాపుట్‌రిజర్వాయర్ నీటి మట్టం 6 అడుగులు పెరిగింది. నేటి నీటి మట్టం 192.66అడుగులు. మాచ్‌ఖండ్ ప్రాంతంలో వానలు బాగా పడుతున్నవి.

గడచిన 24 గంటలలో విశాఖపట్నంలో దాదాపు అరయంగుళం వాన పడింది.

శ్రీ బి. కె. నెహ్రూ ఢిల్లీ ఆగమనం

ప్రధానితో చర్చలకై

న్యూ ఢిల్లీ, జూలై 28 :— ఇండియా, అమెరికాల సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలపై ప్రధానితోను, ఆర్థికమంత్రితోను, విదేశాంగశాఖ అధికారులతోను చర్చలు జరిపేందుకు అమెరికాలో భారత రాయబారి శ్రీ బి. కె. నెహ్రూ నేడు ఢిల్లీ వచ్చారు.

సిమెంటుపై తిరిగి కంట్రోల్ ప్రతిపాదన

కేంద్రమంత్రి తిరస్కృతి

న్యూఢిల్లీ, జూలై 28:— సిమెంట్ కొరత, అధికధరలవల్ల సిమెంట్‌పై కంట్రోల్ అవసరమని నేడు రాజ్యసభలో పెక్కుమందిసభ్యులు చేసిన విజ్ఞప్తిని పరిశ్రమలమంత్రి శ్రీ సంజీవయ్య తిరస్కరించారు.

సిమెంట్ కొరతఉండలేదని ... ఫిర్యాదులు వస్తే పరిశీలించడం జరుగుతుంది. ... అధిక ధరలకు అమ్మిన చిల్లరవ్యాపారస్తులపై చర్య ... లను రద్దుచేయడంజరిగింది—అని శ్రీ సంజీవయ్య వివరించారు.

సిమెంట్‌పై కంట్రోల్ రద్దుచేయడం ఫలితంగా ప్రతిచోటా కొరతపరిస్థితి నెలకొన్నదని, అందువల్ల తిరిగి ప్రభుత్వం కంట్రోల్ విధించాలని ప్రతిపక్ష, కాంగ్రెస్‌సభ్యులు కూడా కోరారు.

శ్రీ టి. ఎం. ... ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ ఏడాది ఆరంభంలో నిరుటికంటె 2.5 లక్షలటన్నుల సిమెంట్ అదనంగా ఉత్పత్తి చేయడం జరిగిందని, అస్సాం, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మైసూరు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు ఎక్కువ కోటాలు సరఫరాచేయడం జరిగిందని శ్రీ సంజీవయ్య తెలియజేశారు.

సిమెంట్ సరఫరాపరిస్థితి సంతృప్తికరంగా వున్నప్పటికీ, కొరతవున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి అంగీకరించారు.

మిజో విద్రోహులచే బలవంతంగా పన్నుల వసూళ్ళు

ప్రభుత్వ ప్రకటన

షిల్లాంగ్, జులై 28 : మిజో హిల్స్ జిల్లాలోని కొన్ని గ్రామాలనుండి మిజో నేషనల్ ఫ్రంటుకు చెందిన సాయుధ విద్రోహులు బలాత్కారంగా పన్నులు వసూలు చేస్తున్నారని నేడొక్కడకు అధికారికంగా తెలియవచ్చింది.

ఐజ్వాల్‌కి దక్షిణంగావున్న హీలింగ్ గ్రామం పైనను, భారత—బర్మాసరిహద్దుకు ... 9 మైళ్ళ దూరంలోవున్న వాంబిక్ గ్రామంపైనను మిజో విద్రోహులు దాడిచేసి, ప్రజలను కత్తులతో, తుపాకులతో బెదిరించి, బలాత్కారంగా పన్నులు వసూలుచేశారు. గ్రామస్థులు కొందరు ఆ సమీపంలో మకాం చేసియున్న గస్తీ దళాలకు తెలియజేశారు. భద్రతాదళాలవారు వచ్చేలోపుగా మిజో విద్రోహులు పారిపోయారు.

వియత్నాం సమస్యపై జాన్సన్-బెనర్జీ చర్చలు

వాషింగ్టన్, జులై 28 :— ఇండియా చార్జిడిఎఫైర్స్ డాక్టర్ వి.కె.బెనర్జీ నిన్న ప్రెసిడెంట్ జాన్సన్‌తోను, విదేశాంగశాఖ ఉన్నతాధికారులతోను వియత్నాం సమస్యపై చాలా తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు.

ప్రెసిడెంట్ జాన్సన్‌తో విందారగిస్తూ, డాక్టర్ బెనర్జీ ఈ చర్చలు జరిపారు. వియత్నాంపై బాంబుదాడులను నిలిపివేసి, శాంతి సంభాషణలకు అవకాశం కల్పించవలసిందన్న భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విజ్ఞప్తిని గురించి శ్రీ బెనర్జీ గట్టిగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తున్నది.

డాక్టర్ బెనర్జీ నిన్న విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్‌ను, సహాయమంత్రి శ్రీ రేమండ్ హేర్‌ను, నేటి ఉదయం ఆసియా వ్యవహారాల సహాయమంత్రి శ్రీ విలియం బండీని కలుసుకొని చర్చలు జరిపారు.

గత రాత్రి వైట్ హౌస్‌లో జరిగిన విందుకు ఇరవై ఐదు దేశాలకు చెందిన రాయబారులను కూడా ఆహ్వానించారు.

ఇదిలా ఉండగా, వియత్నాంలో శాంతి సాధనకై ఇండియా, యితర ప్రపంచ రాజ్యాలతో కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది.

నిన్నటి వరకూ కూడా అమెరికా విధానం మారేసూచన ఏదీ వాషింగ్టన్‌లో ద్యోతకంకాలేదు.

ఏర్ లైన్స్ మెకానిక్‌లు తిరిగి పనికి హాజరు

బొంబాయి, జులై 28:— బుధవారంనాడు సమ్మెకట్టి ... నిలిపివేయబడిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ మెకానిక్కులు నేటి రాత్రి తిరిగి పనికివచ్చారు.

వీరు హాజరుకావడం కారణంగా నిలిపివేయబడిన విమాన ప్రయాణాలు రేపటినుంచి పునః ప్రారంభం కాగలవు.

బీడీ పనివారి కనీస వేతనాల హెచ్చింపు

హైదరాబాదు, జూలై 29:— బీడీ ఉత్పత్తి కార్మికుల కనీస వేతనాలు సవరిస్తూ ప్రభుత్వం నేడొక ప్రకటన చేసింది. ఈ సవరించబడిన రేట్లు యీ ప్రకటన జరిగిన తేదీ నుండి అమలులోకి రాగలవు.

మొత్తాలు

కార్మికుల తరగతి — దినభత్యం.

(ఎ) ఆంధ్రప్రాంతం : (1) పట్టణ ప్రాంతాలలో పెద్దరకం జాతి బీడీలు వెయ్యింటిని చుట్టడానికి రు. 2—04, (2) గ్రామీణ ప్రాంతాలలో పైరకం బీడీలు చుట్టడానికి రు. 1—89, (3) మధ్యరకం జాతి బీడీలు వెయ్యింటికి పట్టణ ప్రాంతాలలో రు. 1—96 (4) పైరకం బీడీలు వెయ్యింటికి గ్రామీణ ప్రాంతాలలో రు. 1—82, 5. పట్టణ ప్రాంతాలలో సాదా బీడీలు వెయ్యింటికి రు. 1—66, (6) గ్రామీణ ప్రాంతాలలో సాదా బీడీలు వెయ్యింటికి రు. 1—51,

(బి) తెలంగాణా ప్రాంతం : (1) పట్టణ ప్రాంతాలలో వెయ్యి బీడీలు చుట్టడానికి (... కలుపుకుని) రు 2—04, (2) గ్రామీణ ప్రాంతాలలో వెయ్యింటికి రు. 1—09.

నెల వేతనాలు

బీడీలు లెక్కపెట్టువాడు, ఆకులు అందించువాడు సూపర్‌వైజరు రు. 79—00, బట్టీవాడు రు. 85 00 పాక్కరు రు. 61 00 నాకర్ రు. 54—50, చెకింగ్ రు. 61—00, గుమస్తాలు రు. 97—00. అకౌంటెంట్లు రు. 121.

పిల్లలకు పెద్దల వేతనంలో 75 శాతం యివ్వబడుతుంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, 1965 ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ క్రింది అన్ని మునిసిపాలిటీలు, ... పాలిటీలు కాని తాలూకా కేంద్రాలు ... చట్టం అమలుకు సంబంధించినంతవరకు పట్టణ ప్రాంతాలుగా పరిగణింపబడతవి. మిగిలిన రాష్ట్రం అంతా గ్రామీణప్రాంతం క్రింద లెక్క.

కొన్ని తరగతుల కార్మికుల వేతనాలు నిర్ణయించబడలేదు. కార్మిక వర్గీకరణం సంస్థ కొక తీరుగా ఉండడంవల్ల అది సాధ్యంకాదు.

అయితే పొగాకు పరిశ్రమలో పనిచేయు ఏ కార్మికుని వేతనమూ (బీడీల తయారీ సహా) మార్చి 1 వ తేదీ అసాధారణ గెజిట్టులో ప్రకటించబడిన వేతనాలకు తగ్గి ఉండరాదు.

అవిశ్వాస తీర్మానంపై మూన్నాళ్లు చర్చ

లోకసభలో శ్రీ సత్యనారాయణ సిన్హా ప్రకటన

న్యూఢిల్లీ, జులై 29:— కేంద్ర ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోకసభలో సోమవారంనుండి మూడురోజులపాటు చర్చ జరుగుతుంది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా నేడు సభలో యీ క్రింది ప్రకటన చేశారు.

"అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తరువాతనే ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టబడిన తీర్మానం చర్చకు రాగలదు.

"సాధారణ యెన్నికలు సమీపిస్తున్నందువల్ల పెక్కుమంది సభ్యులు తమతమ నియోజకవర్గాలకు సాధ్యమైనంత త్వరలో వెళ్లడానికి తహతహలాడుతున్నారు. అందువలన ప్రభుత్వానికి ప్రస్తుత పార్లమెంటు సమావేశాన్ని పొడిగించే ఉద్దేశ్యం లేదు."

మీ ఎమర్జెన్సీ రిస్కు— ఇన్స్యూరెన్సు పాలిసీ ఇప్పుడు అమలులో ఉన్నదా?

భారీ అపరాధములు నివారించుకొనుటకై

భీమా చేయండి:

జ్ఞాపకముంచుకొనండి :

సరుకుల విషయంలోను ఫ్యాక్టరీల విషయంలోను (నిరోధించిన ప్రకారం) ... పొలాలలోవున్న తయారీకుపంటలు, గనులు, డైరీలు, ... స్టేషన్లకు సంబంధించిన ప్లాంటు, మెషినరీ, బిల్డింగ్సు, ... సంబంధించిన ప్లాంటు, రిఫైనింగ్, ప్రాసెసింగ్‌ప్లాంటు, మెషినరీ, మైళ్ళు లైనులకు, ఎలెక్ట్రిక్, హైడ్రో ఎలెక్ట్రిక్, గాస్ సప్లయి ... సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్సు మొదలైనవాటికి భీమా నిర్బంధమైనది.

వివరములకు, తోడ్పాటుకు :

మీ సమీపమునగల

ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లి.,

(ఇ. ఆర్. ఎ. స్కీముకు గవర్నమెంటు ఏజెంటు) ఆఫీసులో అడగండి

ప్రీమియం రేట్లు :

మూడునెలలకు 1 జూలై /30 సెప్టెంబరు 1966 కు

(1) 30—6—66 తేదీకి అమలులోవున్న పాలిసీలవిషయంలో	ప్రీమియంలేదు. 3 నెలల వరకు ఆటోమాటిక్ ఎక్స్‌టెన్షన్ వర్తించును కనుక ఆప్లికేషన్ అవసరంలేదు.
(2) ... కొత్త భీమా విషయంలో	ప్రతి రు 100—లకుగాని అందులో భాగమునకుగాని ఒక్కొక్క సంవత్సరములో గరిష్ఠ పరిమితి రు 25—ఆంతోబడి, 16 పైసలు (సరుకులకు) 10 పైసలు (ఫ్యాక్టరీకి)

ముఖ్యము

పాలసీలు జారీచేయడానికి ప్రీమియం చెల్లించిన చలానుతో ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్‌నుంచి పొందు నిర్ణీత ఫారములతో దరఖాస్తు చేసినచే భీమారక్షణ లభించును.

అపరాధములు నివారించుకొనడానికి వెంటనే భీమా చేయండి

హిందీపై విద్యా కమిషన్ సిఫార్సు

ప్రభుత్వనిర్ణయం తీసికొనలేదని శ్రీ చాగ్లా ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 29:— హిందీని ఐచ్ఛిక పాఠ్యాంశంగా చేయడానికి త్రిభాషా సూత్రాన్ని సవరించాలని విద్యావ్యవహారాల కమిషన్ చేసిన సిఫార్సుపై ఇంతవరకు ప్రభుత్వం ఎట్టి నిర్ణయం తీసికోలేదని విద్యామంత్రి శ్రీ చాగ్లా రాజ్యసభలో ప్రకటించారు.

హిందీపైన, విద్యాకమిషన్ చేసిన ఇతర సిఫార్సులపైన నిర్ణయాలు తీసికోవడానికి త్వరలోనే రాష్ట్ర విద్యామంత్రుల సభా ఏర్పాటుచేయదలచినట్లు తెలియజేశారు.

హిందీని ఐచ్ఛిక పాఠ్యాంశంగా చేయడంవల్ల హిందీ పురోభివృద్ధికి ఎంతవరకు తోడ్పడగలదో నిర్ణయించలేరన్నారు.

కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో హిందీని ఐచ్ఛిక పాఠ్యాంశంగా చేసినపుడు, విద్యార్థులు హిందీ జాతీయ ప్రాధాన్యత [illegible] ఉదాహరణకు మద్రాసు రాష్ట్రంలో హిందీని ఐచ్ఛిక పాఠ్యాంశంగా పరిగణిస్తున్నా [illegible] 80 మంది విద్యార్థులు హిందీని నేర్చుకుంటున్నారని వివరించారు.

ఢిల్లీ, జూలై 29 :— కొత్తగా [illegible] ముంజే ఆమోదం తక్కువలు [illegible] అధిక ఎక్కువ చేయాలని కోరిన ప్రభుత్వం నిర్ణయించింది.

సిమెంట్ పంపిణీలో అవకతవకలు

కంట్రోలు రద్దు అనంతరం పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని లోకసభలో విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 29 :— సిమెంటు పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరి, సిమెంటు వ్యాపారం సాగుతున్న తీరు—తెన్నులు నేడు లోకసభలో అన్నిపక్షాల సభ్యుల నిశిత విమర్శకు గురి అయినవి.

సిమెంటుపై కంట్రోలు తొలగించడం వలన పరిస్థితి అధ్వాన్నంగా తయారైనదని సభ్యులు పేర్కొన్నారు.

అయితే పరిశ్రమల ఉత్పాదన మంత్రి సమాధానం ఇస్తూ, సిమెంటు పంపిణీ మొత్తం మీద సక్రమంగానే ఉన్నదని తెలియజేశారు. కానీ విద్యుచ్ఛక్తి ఏర్పడిన కొరత, పారిశ్రామిక అశాంతి — [illegible] ఉత్పత్తి అనుకున్న పథకం ప్రకారం జరుగలేదని ఆయన పంజాబీషి చెప్పారు. [illegible] కూడా కుదిరిన సంవత్సరాంతానికి [illegible] ఈ సంవత్సరం జనవరిలో [illegible] ఉత్పత్తి జరిగినదని ఆయన తెలియజేశారు.

సిమెంటు ధర బస్తాకు రు. 1 [illegible] పెరిగినదనీ, పరిశ్రమ స్వయంగా [illegible] లేదని పలువురు సభ్యులు అన్నారు. శ్రీ [illegible] (ఎస్. ఎస్. పి.) [illegible] కుల పెద్దనుంచి హెచ్చు డిపాజిట్లను కోరడం జరుగుతున్నదని, అయినప్పటికీకూడా నలరవలతో జాప్యం జరుగుతున్నదని తెలియజేశారు.

నాలుగు మొదలు అయిదు వారాలవరకు గడువుపెట్టి, ఆగడువులోగా సిమెంటుసరఫరా చేయనిచో అడ్వాన్సు సొమ్మువాపసు ఇచ్చేటట్లు ఉత్తర్వులు జారీచేయాలని శ్రీ మిశ్రా సూచించారు.

ఆంటలు ఉత్పత్తి ఆపడి పెరగలేదని, కంట్రోలు రద్దుకు పూర్వమున్న పరిస్థితే ఇప్పుడూ ఉన్నదని శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి (ఇండిపెండెంట్) పేర్కొన్నారు.

సిమెంటు అక్రమసరఫరా [illegible] ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా ఇతర రాష్ట్రాలు ఎందుకు తీసుకోరాదని శ్రీ జగదేవ్‌సిద్ధాంతి (జనసంఘం) అన్నారు.

మాజీ కేంద్రమంత్రి శ్రీ కె. డి. మాలవీయ [illegible] సిమెంటుపై కంట్రోలు [illegible] జరిగిన చర్చను గురించి [illegible] పెరిగినట్లయితే [illegible] మని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆది అసలు [illegible] అన్నారు.

ధరల పెరుగుదలకంటే [illegible] అధికంగా ఉన్నదని శ్రీ మిశ్రా అన్నారు.

అంతట సభ్యులు చాలా మంది లేచినిల్చి ప్రశ్నలు వేయబోయారు.

సభ్యులందరూ ఒకేసారి [illegible] వినిపిస్తారంగా ఉన్నదని స్పీకర్ అన్నారు.

అనేకమందిసభ్యులు ఒకేసారిలేచి నిలబడడం ఈ పార్లమెంటులోమాత్రమే కనిపిస్తున్నదని ఒక కొత్త ప్రతినిధి పేర్కొన్నట్లు, కూడా స్పీకర్ తెలియజేశారు.

ఎవరో ఒక్క ప్రతినిధి అని శ్రీమతి రేణు చక్రవర్తి ప్రశ్నించారు. ఇదేమి ఆసాధారణమైన విషయంకాదని, అనేక పార్లమెంటులలో ఇలా జరుగుతూ ఉండడం తాను చూశానని అన్నారు.

కాంగ్రెస్ స్థానాలనుండి శ్రీ భగత్ ఝూ ఆజాద్ మాట్లాడుతూ, పంపిణీ, ధరలు సంతృప్తి కరంగా ఉన్నవని మంత్రి అన్నపుడు ప్రకటనలు చేయరాదని అన్నారు. ఆయన అలాచేసినప్పుడు అభ్యంతరంతెలిపేమార్కు సభ్యులను కలదని ఆయనఅన్నారు.

సంగ్రహ ప్రకటనలు

EDUCATIONAL

ACCOUNT TEST (ANDHRA PRADESH FOR: EXECUTIVE OFFICERS, SUBORDINATE OFFICERS, PARTS: I, II; P.W.D. HEADMASTERS, DEPUTY INSPECTORS TEST, ZILLA PARISHAD ACCOUNT TEST, POSTAL TUITION OFFERED. PROSPECTUS FREE, APPLY TO: ACCOUNT TEST INSTITUTE. EGMORE, MADRAS-8.

మెషినరీ

ప్రోజెక్ట్, డీజిల్స్, పెట్రోలు, కిరస్టాలు ఇతర విడిభాగాలు దొరుకును. వ్రాయండి: [illegible] ఇంజనీరింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 1738, మద్రాసు—1.

No. 2

పుస్తకములు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గైడ్ రూ 5 — డిక్షనరీస్ కమిషన్ గైడ్ రూ 4 — 1966 ముద్రణలు. ప్రిక్టిక్ ఇంగ్లీషు—తెలుగు—హిందీ డిక్షనరీ 800 పేజీలు రూ 5—50

స్వస్తిక్ బుక్ డిపో రాజమండ్రి—2

టెండర్లు

గోపాలపట్నం పంచాయతీ

విశాఖపట్నం జిల్లా, సదరు తాలూకా, గోపాలపట్నం గ్రామ పంచాయితీకి స్పెషలు ఆఫీసరు గారిచే పంచాయితీ ఎద్దుల మేత వసైరా సప్లై చేయుటకు తా. 6—8—66 తేదీ శనివారం మధ్యాహ్నం 4—00 గం. ల వరకు టెండర్లు తీసుకోబడును, సదరు టెండర్లు అదేరోజున 4—30 గం.లకు తెరువబడును. రు. 25 లు డిపాజిట్టు చెల్లించవలెను. వివరములు ఆఫీసులో అడిగి తెలుసుకొనవచ్చును. లేక కార్డు వ్రాసిన పంపబడును.

(సం) ఎన్. శ్రీరామరాజు
స్పెషల్ ఆఫీసరు.

కావలెను

అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్, కృష్ణా సిమెంట్ వర్క్సు, పి.ఒ.కృష్ణాసిమెంట్‌వర్క్సు, గుంటూరుజిల్లా.

ఆర్గనైజేషను ఒక స్టెనోగ్రాఫరు పోస్టుకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థి మెట్రిక్యులేషన్ ప్యాసై స్టెనోగ్రఫీలో నిమిషమునకు సుమారు 40 మాటలవేగం కలిగియుండవలెను. ప్రారంభజీతం నెలకు రు 70—[illegible] 70—5—110—[illegible]—150 [illegible] అలవెన్సు, [illegible] ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ [illegible] ఇతర సౌకర్యములు [illegible] జతపరచి, విద్యార్హతలు, అనుభవమును తెలుపుతూ, సర్టిఫికెట్ల, [illegible] కాపీలతో దరఖాస్తులు పంపవలెను 8. 8. 66 వరకు చేరవలెను.

నోటీసు

అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ కృష్ణా సిమెంట్ వర్క్సు, పి.ఒ.కృష్ణాసిమెంట్‌వర్క్సు, గుంటూరుజిల్లా.

ఓ 'బి' గ్రేడు [illegible] పదవికొరకు నాసిక ఒక గ్రాడ్యుయేటు, ముఖ్యంగా వివాహం కావలెను. జీతం గ్రేడు రు. 80—6—140 ఇబి—7/196. ప్రారంభ జీతం నెలకు రు. 80 — [illegible] అలవెన్సు, [illegible] ప్రావిడెంట్‌ఫండు, గ్రాట్యుయిటీ [illegible] సౌకర్యములు కలవు. వయస్సు, అర్హతలు, అనుభవము తెలుపుతూ సర్టిఫికెట్ల, [illegible] కాపీలతో దరఖాస్తులు [illegible] 8—8—66 వరకు చేరవలెను.

ఆమ్మకము

వాటర్ ప్రూఫ్, వాక్సు పేపర్ తయారీ మెషిన్ అమ్మబడును. వివరములకు :

Box No. 2202, C/o. Andhra Prabha, Vijayawada-3.

ప్రకటన

పిల్లి ఆసుపత్రి - అద్దెకు మార్పు

"ఎస్. కె. మెంటల్‌హాస్పిటల్" ను ఎనుకటి పూడిమండి బదులు "తెనాలి—నాజరుపేట" లో ఏర్పాటుచేసినాము. రోగులకు ప్రత్యేక వసతి సౌకర్యములు గలవు.

పి.వి.కె. రావు, బి. ఎ. మేనేజర్.

EDUCATIONAL

శ్రీ పాటిబండ శీతారామయ్యా హైస్కూలు, లక్ష్మీపురం, గుంటూరు—2

ఈ దిగువ ఉద్యోగములకు పూర్తి అర్హతలుగల అభ్యర్థులనుండి దరఖాస్తులు 5—8—66 లోపల దిగువ తెలుపబడిన అడ్రసునకు పంపుచూ, దరఖాస్తు నకలు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారికి పంపించవలెను.

1. లెక్కలు టీచరు — బి ఎ, బి. యిడి., లేక బి యుస్ బి. యిడ,
2. సైన్సుటీచరు — బి. యుస్. సి బి యిడి., ఫిజిక్సు సెంబర్ లెక్కలు బి యిడి.,

CORRESPONDENT.

టెండరు నోటీసులు

విజయవాడ మునిసిపాలిటీ

మున్సిపల్ ఎక్స్ప్రెకలు అంచనాకొరకు విషయములు సప్లయిచేయడానికి నిర్ణీత ఫారము లలో సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు విజయవాడ మున్సిపాలిటీ సెక్రటరీకి 9—8—66 సా. 3 గం.లోగా చేరవలెను.

టెండరు డాక్యుమెంట్లు విజయవాడ మున్సిపల్ ఆఫీసులో 8—8—66 సా. 3 గం లోగా పొందవచ్చును. ఇందుకుగాను మున్సిపల్ ట్రెజరీలో రు. 5— చెల్లించవలెను. టెండరు డిపాజిట్టు రు. 350— [illegible] రు. 15,000.

చేసిన టెండర్లు 9—8—66 నా 4 [illegible] సెక్రటరీచే తెరువబడును. ఎట్టి కారణమును తెలుపకుండానే ఏ టెండరుగాని అన్నీ టెండర్లుగాని అంగీకరించుటకు నిరాకరించుటకు [illegible] హక్కుకలదు.

(సం) బి. రవీంద్రనాథ్, సెక్రటరీ.

నందిగామ గ్రామ పంచాయితీ

కృష్ణాజిల్లా, నందిగామతాలూకా, నందిగామ గ్రామ పంచాయితీకి 1966—'67 సంవత్సరమునకు [illegible] నందిగామ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచేత [illegible] 10—8—'66 తేదీ బుధవారము [illegible] 4—00 గంటలవరకు టెండర్లు స్వీకరించబడును. అదేరోజు [illegible] 4—30 గంటలకు [illegible] టెండర్లు [illegible] తెరువబడును.

టెండరు వివరములు, [illegible] ఆఫీసు పనివేళలలో తెలిసి కొనవచ్చును. ధరావతు

1. స్పెషల్ ఆంక్షనులు రు. 40—00
2. [illegible] రు. 20—00
3. పబ్లిక్ [illegible] రు.20—00
4. [illegible] రు.20—00
5. [illegible] రు.10.00
6. [illegible] రు. 30.00

(సం) బి. పరిదరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

గోవా మంత్రివర్గం రాజీనామాచేసే సూచన

అగస్టు 15 వ తేదీలోగా

పాంజిం, జూలై 28 :— ఆగస్టు 15 వ తేదీ లోగా మంత్రివర్గంచేత రాజీనామా చేయించవలసిందిగా కేంద్రం చేసిన సూచనను మహారాష్ట్ర గోమంతక్ పార్టీవారు ఆమోదించినట్లు భావించబడుతున్నది. మంత్రి మండలి రాజీనామా యిచ్చినట్లయితే ఈ ప్రాంతంలో కూడా వచ్చే ఫిబ్రవరిలో యితర ప్రాంతాలతో పాటు సాధారణ ఎన్నికలు జరుపడానికి అవకాశం లభిస్తుంది. మంత్రులు రాజీనామా యిచ్చినట్లయితే అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఏర్పడుతుంది.

గోవా ముఖ్యమంత్రి శ్రీ దయానందబందోద్కర్‌కు యిదివరకు ఢిల్లీనుండి రహస్య సందేశం ఒకటి వచ్చిందని పత్రికలు సూచిస్తున్నవి. ప్రభుత్వవర్గాలు ఈ వదంతులను ఖండించలేదు.

శ్రీ బందోద్కర్ 30 వ తేదిన బొంబాయి వెళ్ళి మహారాష్ట్ర నాయకులకు ఈ పదవి విరమణ నిర్ణయాన్ని తెలియజేస్తారు.

పాకిస్తాన్‌కు కొత్తగా 50 ఫైటర్ విమానాలు

సాయంటికి పరిశ్రమాలు సమకూర్చడానికి అమెరికా రాయబారి యత్నం

(ఆంధ్రప్రభప్రత్యేక ప్రతినిధి)

వాషింగ్టన్, జూలై 29:— కెనడాలో ఉత్పత్తి చేయబడిన 90 అమెరికా జెట్‌విమానాల యఫ్—86 ఫైటర్ విమానాలు పాకిస్తాన్ యిటీవల కొనుగోలు చేసింది. ఈ విమానాలు ఇప్పటికిప్పుడే పాకిస్తాన్ చేరినవి.

ఈ విమానాలు మొదట ఒక జర్మన్ వర్తకుని అమ్మబడ్డాయని, ఆ తర్వాత అవి ఇరాన్‌కు తరలించబడినట్లును, అక్కడనుంచి చివరకు పాకిస్తాన్ చేరినట్లు "వాషింగ్టన్‌పోస్టు" పత్రిక వ్రాసింది.

ఈ 50 ఫైటర్ విమానాలు భారతి—పాకిస్తాన్ యుద్ధానికి పూర్వం అమెరికా పాకిస్తాన్‌కు ఇవ్వజూపిన [illegible] పోరాటానంతరం [illegible] పూర్వ80 ఫైటర్ విమానాలకు చేర్చబడుతున్నవి.

కెనడానుంచి యఫ్—86 విమానాలేగాక మిగ్—19 విమానాలు (సంఖ్యపేర్కొనలేదు) 54 కనుక్కున్నట్లు [illegible] పాకిస్తాన్‌కు చేరినవి.

పాకిస్తాన్‌లో అమెరికా రాయబారి అమెరికానుంచి యిటీవలలో పాకిస్తాన్‌కు [illegible] యఫ్—86 ఫైటర్లను, యఫ్—104 సూపర్‌సానిక్ జెట్ విమానాలను, యిబీ—48 పాటన్ టాంకులకు అమెరికన్ స్పేరు పార్ట్సులను సంపాదించే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు.

సమస్యాపూర్ణ ఐరా ఆతో పాకిస్తాన్ అయుధ వాణిజ్యాన్నిఆరికట్టేందుకు, ఈ స్పేరు పార్ట్సులు సరఫరా చేయాలని అమెరికా రాయబారి శ్రీ లోకే కోరుతున్నారు.

పాకిస్తాన్ భవిష్యత్తు దృష్ట్యా ఏవిధమైనా గ్యారంటీ ఒప్పందంకుదిరితే స్పేరు పార్ట్సు అమ్మకానికి వీలుగా అయూబ్‌ఖాన్‌తో సంప్రదింపులు జరపవలసిందిగా పాకిస్తాన్‌లో అమెరికా రాయబారికి అధికారమిచ్చినట్లు "వాషింగ్టన్ పోస్టు" పేర్కొన్నది.

ఇండియాకు అమెరికా యిచ్చిన ప్రాత మూలక హామీలను అమలు జరపడంతో అమెరికా పూర్తిగా విఫలమైనందున, శ్రీ జాన్సన్ అధికారంతో, శ్రీ లోకే కొత్తయత్నాలుగడలట్ల భారతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ స్పేరుపార్ట్సుల విషయం ఇండియా, పాకిస్తాన్ రెండింటికీ వరిస్తున్నప్పటికీ పాకిస్తాన్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని 'వాషింగ్టన్ పోస్టు' పేర్కొన్నది.

సుబ్బిగా అయుధపోటీని ప్రోత్సహించే పోటిని అమెరికా ఇండియాకు తెలియ జేయవచ్చునని అంటున్నారు.

వియత్నాం సమస్యపై నూతన పరిణామాలు?

మాస్కోలో ఉ థాంట్ చర్చలపై ఊహాగానాలు

ఐక్యరాజ్యసమితి, జూలై 29:—ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఉథాంట్‌మాస్కో నుంచి తిరిగి రావడంలో కొంత ఆలస్యమైంది. దీనిపై ఇక్కడ అనేక వూహాగానాలు బయలు దేరినవి.

వియత్నాం విషయంలో ఉ థాంట్, సోవియట్‌కార్టీ నాయకుడు శ్రీ బ్రెజ్నెవ్, కోసిగిన్‌తో కొత్త ప్రతిపాదనలు ఏవో చేయదలచారని, వాటిపై సంభాషణలు జరపవలెనని ఆయన అనుకుంటున్నందువల్లనే ఆయన తిరిగి రావడం ఆలస్యమైనదని సమితివర్గాలవారు భావిస్తున్నారు.

ఉథాంట్ రేపే మాస్కోనుంచి బయలు దేరవలసి ఉన్నది. కానీ శనివారంవరకూ ఆయన మాస్కోనుంచి బయలుదేరడంలేదని సమితి ప్రధాన కార్యాలయం నిన్న ప్రకటించింది.

ఈ సారికూడా సెక్రటరీ జనరల్‌గా ఉండే విషయంలో ఉ థాంట్ ఉద్దేశ్యాలలోకూడా నూతన పరిణామాలు వచ్చే అవకాశం ఉన్నదని, అందువల్లకూడా ఆయన ఇక్కడికి తిరిగిరావడంలో ఆలస్యమవుతున్నదని అధికారవర్గాలు భావిస్తున్నారు.

వాల్హాట్, డాంజీలపై కేసులు

ఆగస్టు 4, కు వాయిదా

మద్రాసు, జూలై 29:— విదేశీయుల రిజిస్ట్రేషనుకు సంబంధించిన [illegible] కేసులను [illegible] ఆఫ్రికాలో హోదయిన వాల్హాట్, డీన్ డాంజీలపై కేసులు మద్రాసు [illegible] కోర్టులో [illegible] పెరకతిరించవలెను ఆగస్టు 4 వ తేదీకి వాయిదా వేయాలని మద్రాసు హైకోర్టు [illegible].

[illegible] కోర్టులో [illegible] మద్రాసు హైకోర్టు [illegible] ప్రాసిక్యూటర్ కె. యస్. [illegible] పేర్కొన్నారు.

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీవర్షసూచన

మద్రాసు, జూలై 29 :— [illegible] తెలంగాణా ప్రాంతంలో [illegible] తోను, [illegible] కురవవచ్చును.

శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో వచ్చే 48 గంటలలోను భారీ వర్షాలు కురుస్తాయి. [illegible] ప్రారంభం.

కార్మికవర్గం మరికొన్ని త్యాగాలు చేయక తప్పదు

—శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఉద్బోధ

న్యూఢిల్లీ, జూలై 29:—

బృహత్తరమైన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, రానున్న గడ్డుకాలం దృష్ట్యా కార్మికవర్గం కొంతలో కొంత కష్టాలు భరించడం అనివార్యమై కాగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖా మంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ పేర్కొన్నారు.

కొంత ఆత్మ స్థైర్యాన్ని అవలంబించడం తప్ప మరోమార్గం కనిపించడం లేదన్నారు కేంద్రమంత్రి. రెండురోజులపాటు జరుగుతున్న అఖిలభారత కార్మిక మహాసభ 24 వ సమావేశానికి అధ్యక్షతవహిస్తూ, మరణమో లేదా అధికోత్పత్తి సాధనమో నేటి మనముందున్నవని ఉద్ఘాటించారు.

కార్మిక సంఘ ఉద్యమాన్ని బాధలు కష్టాలు ప్రభుత్వానికిచెప్పుకు. సాధ్యమైనంత వరకు కార్మికవర్గానికి తగినంత సహాయంచేయదానికి ప్రభుత్వం కృత నిశ్చయమై వున్నది— అని శ్రీ జగ్‌జీవన్‌రామ్ హామీ ఇచ్చారు.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదు [illegible] ప్రభుత్వం [illegible] చెందు. అయితే కేవలం [illegible] కృషి [illegible] జాతీయస్థాయిలో ఉత్పత్తి పెరగాలి. [illegible] కోసం [illegible] అని ఆయన పేర్కొన్నారు.

ఉత్పత్తికి అవరోధం సమ్మెలు

[illegible] ఉత్పత్తి సాధనాలకు [illegible] ఆయన [illegible] అభివృద్ధి, అభ్యుదయం శూన్యమే. కోరికలు తీర్చుకోవడానికి సమ్మెలు కార్మికుల సాధనమైనప్పటికీ అదేకోత్పత్తి సాధనం అని అంతిమంగా పరిణమిస్తాయి.

ధరలలో వచ్చిన విపరీతపరిణామాలు కార్మికుల నిత్యజీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. అందువల్ల కార్మికులకోరికలన్ని యధాపూర్వం తీర్చేవిషయాన్ని సర్కారు [illegible] అన్నారు శ్రీ జగ్‌జీవన్‌రామ్.

వేతనాల స్తంభనపై వ్యాఖ్య

వేతనాలతో, ఎక్కువపార్టు లేకుండా స్తంభింపచేయడం అవసరమని కొన్నివర్గాల వారు సూచిస్తున్నారని, అయితే మనుషుల్యలకు ఇది పరిష్కారం కాజాలదని, [illegible] సాధ్యంకాదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ధరలు స్థిరీకరించగలిగితే, వాదాలను స్తంభింప చేయ గలిగితే అప్పుడు వేతనాలు స్తంభన విషయాన్ని ఆలోచించడం సముచితమని ఆయన పేర్కొన్నారు.

[illegible] సమావేశ [illegible] 300 మందికాని, అంతకుపైబడ్డ ఎక్కువమందికాని కార్మికులున్న పారిశ్రామిక సంస్థలు విధిగా దారుల స్టోర్సు నెలకొల్పాలని ఒక ప్రత్యేకపథకం వున్నదని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని అమలుజరపాలని యజమానులు, ఎట్టిజాప్యం లేకుండా వెన్వెంటనే అమలు జరపాలని కోరారు. పారిశ్రామిక శాంతిసాధనకు యజమానులు చేయవలసిన కనీసకార్యక్రమం ఇదీ—అన్నారు కేంద్రమంత్రి.

అలంపూర్ సమీపంలో కొత్త పట్టణం

కర్నూలు, జూలై 28:— అలంపూర్ పట్టణం సమీపంలో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించే ప్రతిపాదన నిన్న యిక్కడ జరిగిన శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టు పునరావాస ఉపసంఘం సమావేశంలో పరిశీలింపబడింది.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినమయానికి అలంపూర్, సంగమేశ్వరంతో కొన్ని భాగాలు, యింకా కొన్ని యితర ప్రదేశాలు నీటితో మునిగిపోగలవని భావించబడుతున్నది.

ఈ కొత్త పట్టణం నిర్మాణానికై పాటు ఇప్పటికప్పుడే దాదాపు రెండువందల యకరాల భూమిని యిచ్చినట్టు తెలియచేయబడింది.

ఏడాది గడువు

న్యూఢిల్లీ, జూలై 28 :— మైసూరు—మహారాష్ట్ర సరిహద్దు సమస్యపై విచారణ సంఘం తన నివేదికను సమర్పించడానికి ఒక ఏడాది గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిస్తున్నట్లు నిన్న లోకసభలో హోం మంత్రి శ్రీ జి. ఎల్. నందా తెలియజేశారు.

42 మంది సభ్యులు అడిగినా [illegible] ప్రశ్నకు శ్రీ నందా వ్రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.

కమిషన్ పరిశీలన [illegible] నివేదికను అందజేయవలసినది, కమిషన్‌ను నియమించినప్పుడు నిర్ణయించడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఆగస్టులో దక్షిణ వియత్నాంకు హాల్ ప్రయాణం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఢిల్లీ, జూలై 29 :— ఢిల్లీలోని అమెరికన్ రాయబారి చెస్టర్ బౌల్స్ దక్షిణవియత్నాంలో యుద్ధ పరిస్థితిని పరిశీలించడానికి ఆగస్టు [illegible] బయలుదేరి వెళుతున్నారు. దక్షిణ వియత్నాం [illegible] ఆయన పర్యటిస్తారు.

[illegible] బాంగ్‌కాక్, వియంటియాన్ [illegible] బౌల్స్ పర్యటిస్తారు.

కామత్ రాజీనామా ఉపసంహరణ

న్యూఢిల్లీ, జూలై 29 :— పాలనాసంస్కరణల సంఘం, పి. యమ్. పి. కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు ఇచ్చిన రాజీనామాను శ్రీ కామత్ ఉపసంహరించుకున్నట్లు [illegible] ప్రకటించారు.

ఉత్పత్తిపెంపకంకన్న గత్యంతరం లేదు

కార్మికులకు శ్రీ వి. వి. గిరి ఉద్బోధ

హైదరాబాద్, జూలై 28 :— 'ఉత్పత్తిని పెంచండి, లేదా మరణించండి' అని వక్తగారు గవర్నరు శ్రీ వి. వి. గిరి నేడు దేశంలోని కార్మిక జనానికి ఒక ప్రత్యేకమైన హెచ్చరిక చేశారు.

నేటి సాయంత్రం వివిధ మజ్దూర్ సంఘాలతో కలిసిన కార్మికులు ఏర్పాటుచేసిన ప్రసంగిస్తూ శ్రీ గిరి యిలా అన్నారు:

"కార్మికులు రోజువారీ పనికాలం 8 గంటలలోను పనిచేసి ప్రయత్నిస్తే, [illegible] చేస్తే, [illegible] పెరుగుతుంది. [illegible] యంత్రపరికరాలు, కార్మికులు, దేశానికి కూడా ప్రయోజనకరమవుతుంది. [illegible] ఆదివిజ్ఞాన్ని [illegible] ఆ సిద్ధి [illegible] పరిస్థితి [illegible] ఉత్పత్తి [illegible] అందరూ సహాయపడాలి.

"[illegible] వేతనం [illegible] ఒకే యూనియన్ ఉండాలి."

ఈ కంపెనీలో యూనియన్లు, కార్మికులు [illegible] యూనియన్లు [illegible] కార్మికుల యూనియన్ అని, [illegible] అధ్యక్షులు శ్రీ కె. రామస్వామి తదితరులు [illegible] తెలియజేశారు.

ఆగస్టు 7న మహారాష్ట్ర మైసూరుముఖ్యమంత్రుల సమావేశం

బొంబాయి, జూలై 28 :— మహారాష్ట్ర — మైసూరు సరిహద్దు వివాదంపై విచారణ సంఘాన్ని నియమించాలన్న ప్రతిపాదనపై సంభాషణలు జరిపే నిమిత్తం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్, మైసూరు ముఖ్యమంత్రి శ్రీ ఎస్. నిజలింగప్ప, బెంగుళూరులో ఆగస్టు 7 న సమావేశం కానున్నారు.

శ్రీ నాయక్, శ్రీ నిజలింగప్పకు ఒక లేఖ వ్రాస్తూ ఈ సమావేశం తేదిని సూచించారు.

నిన్న ఇక్కడ సచివాలయం పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ శ్రీ నాయక్, ఈ విషయాన్ని తెలియజేశారు. సంభాషణలు బెంగుళూరులో జరగాలని, శ్రీ నిజలింగప్పచేసిన సూచనకు తాను అంగీకరించానని ఆయన అన్నారు. ఇంతకు మినహా ఈ విషయంపై వివరాలు తెలియజేయడానికి ఆయన నిరాకరించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఆగస్టు 7 న ఉదయం మూడు గంటలసేపు, తరువాత మధ్యాహ్నం మరొక మూడు గంటలసేపు చర్చలు జరుపుతారు. సరిహద్దు వివాదంపై వీరిద్దరిలా సమావేశం కావడం ఇదే ప్రథమం. విచారణ సంఘాన్ని నియమించాలన్న ప్రతిపాదనపై ఉభయులూ ఒక అంగీకారానికి రాగలిగే అప్పుడీ విషయం కాంగ్రెసు కార్యవర్గానికి నివేదించడం జరుగుతుంది.

భారతీయ బాలికలకు పశ్చిమజర్మనీలో శిక్షణ

రాష్ట్రశిశుసంక్షేమ సమితి కార్యదర్శి ప్రకటన

హైదరాబాదు, జూలై 29:— పశ్చిమ జర్మనీలో రెండేళ్లపాటు శిక్షణ పొందిన పద్ధతుల ఆధునిక శిక్షణ పొందు నిమిత్తం భారతీయ శిశు సంక్షేమ సమితివారు హాయ్యర్ సెకండరీ విద్యను పూర్తిచేసిన యిరువురు బాలికలను పశ్చిమ జర్మనీకి పంపగలరని రాష్ట్ర శిశు సంక్షేమ కార్యదర్శి శ్రీ పి. ఎస్. ఆర్. [illegible] నేయుటు నిన్న ఇక్కడ వెల్లడించారు.

ఇందుకయ్యే అన్ని ఖర్చులను పశ్చిమ జర్మనీయే భరిస్తుంది. [illegible] అభ్యర్థులు [illegible] పశ్చిమ జర్మనీలో [illegible] శిక్షణ నిమిత్తం [illegible] ఆగస్టు 10వ తేదీలోగా [illegible] దరఖాస్తులను [illegible] కార్యదర్శికి పంపాలి.

కోకొల్లలుగా మిగిలిన 5 పైసల పోస్టు-కార్డులు

బెంగుళూరు, జూలై 28:—సాధారణంగా కార్డులు, ఇన్‌లాండ్‌కవర్లు దొరకక ప్రజలుబాధపడుతుంటారు. అయితే విచిత్రమేమిటంటే మైసూరులోని ప్రధానతపాలా కార్యాలయంలో [illegible] కోటి రూపాయల విలువగల 5 పైసలకార్డులు మిగిలిపోయాయి. కారణమేమంటే పాతకార్డుల ధరలు పెంచబడిన [illegible] విక్రయం కావడంలేదు. మైసూరు పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీ [illegible] ఈ విషయాన్ని నేడు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

బొంబాయినుంచి కొలంబో విమానం ప్రయాణం రద్దు

మద్రాసు, జూలై 28:—బొంబాయినుంచి [illegible] ఉదయం 8 గంటలకు [illegible] నెం. 171 [illegible] విమానం (వయా మద్రాసు) రద్దు చేయబడినదని ఎయిర్ ఇండియా [illegible] కార్పొరేషన్ వారు ప్రకటించింది.

న్యూఢిల్లీ, జూలై 28 :— ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి [illegible] శ్రీ [illegible] 11 వ తేదీన [illegible] తెలిపింది.

బొంబాయి, జూలై 29:—బొంబాయికు [illegible] 400 [illegible] 7 [illegible] 10 [illegible] తెలియవచ్చింది.

నేషనల్ ట్రాన్సిస్టర్

రు. 68/- లకు మాత్రమే

[illegible] జపాన్‌లో తయారుచేయబడినవి. [illegible] మీకు వరుసక్రమంగా సంగీతం వినటానికి [illegible] వి.పి.పి. [illegible] రు. 4/— [illegible]

VERMA CO., (T.A.P.) Post Box No. 1222, DELHI-6.



Perforated Metal Sheets

ZINC
BRASS
COPPER
MILD STEEL ETC.

Also Available From Ready Stock
STAINLESS STEEL WIRE NETTING & MONEL WIRE NETTING
Estd. 1851 Incorporated 1956
EXPANDED METAL DEPOT PVT. LTD.,
91-93, Abdul Rehman St., BOMBAY-3.
Phone: 322024 Gram: EXPANMETAL

తెలుపు ఆయింట్‌మెంట్

బి-టెక్స్

తామర, దురద, కురుపులు, గజ్జి, మొటిమలు, పుండ్లు, చలితో చెయ్యి కాలు పగుళ్లకు, జంతువుల దెహాముమీద గాయములకు వాడినచో అవి తప్పక నయమగును



చెముడా? లేక సరిగ్గా వినపడదా?

మీ చెవులు పరీక్షచేసి అర్హ్ ఓటికాన్ శ్రేణి వినికిడి సాధనాలలోని సరిక్రొత్త [illegible] మీకు సరిపోయే ఒక వినికిడి సాధనాన్ని అమర్చిపెట్టటానికి మా సలహాదారు ఇప్పుడు ఒక ఆడియోమీటర్‌తో మీ ప్రాంతం పర్యటిస్తున్నారు.

- [illegible] ఉచితం.
- [illegible] ఆడియో మీటర్ పరీక్షలు ఉచితం.
- [illegible] ఫిట్టింగు.
- మీ పాత వినికిడిసాధనం [illegible] తీసుకోబడుతుంది.
- కనుపించని ఫిట్టింగ్సు ఇప్పుడు లభిస్తున్నవి. (ఇయర్‌ఫోన్ ఏదీ కనుపించదు).

ఈ అవకాశాలను వినియోగించుకుని మా సలహాదారును తప్పకుండా కలుసుకోండి.

స్థలం	అడ్రసు	తేదీ
విశాఖపట్నం	లాడ్జి బృందావన్, దాబా గార్డెన్స్, విశాఖపట్నం	జూలై 31, ఆగస్టు 1, 2.
విజయనగరం	జ్యోతివిహార్, హోటల్ అండ్ లాడ్జింగ్, విజయనగరం	ఆగస్టు 3, 4, 5
శ్రీకాకుళం	శ్రీనివాస లాడ్జింగ్ (టంక్‌రోడ్డు), శ్రీకాకుళం	ఆగస్టు 6, 7, 8

సంప్రదించు వేళలు : ఉ. 8—30 గం.ల నుండి మ. 12—30 గం.ల వరకు
మ. 2—30 గం. లనుండి సా. 6—00 గం.ల వరకు
ప్రతిచోటా చివరిరోజున: ఉ. 8—30 గం.ల నుండి మ. 12—30 గం.ల వరకు మాత్రమే.

మెస్సర్స్ హియర్‌టోన్ ఏజన్సీస్,
13/2, [illegible] రోడ్డు, పాండీబజారు, టి. నగర్, మద్రాసు 17.
[illegible] 4130, బొంబాయి—7.

Chari

జాన్ బేకర్ వారి ఉక్కుచెత్రిక మిగతా వాటి కంటె ఎక్కువ మన్నినది*



* ఆరు రెట్లు ఎక్కువ మన్నికగా మరియు సున్నాగా ఉన్న టంగ్‌స్టన్ ఉక్కుతో [illegible] చేయగలిగే శక్తిని కలిగి వుంటుంది.

సరియైన విధముగా దిట్టము చేయబడింది మరియు టెంపర్ పెట్టబడింది.

అలిపూర్‌లోనున్న గవర్నమెంట్ హౌస్ వారిచే పరీక్షింపబడింది మరియు వారి నమ్మకాన్ని పొందింది.

జాన్ బేకర్ వారి యితర తయారీలు హెచ్చు నాణ్యమైన ఉక్కు ఆకురాళ్లు రెండు విధములుగా ఉపయోగపడే స్క్రూ డ్రైవరు.

జాన్ బేకర్ & సన్స్
కిల్లిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క [illegible] కిల్లిక్ హౌస్, [illegible] బొంబాయి

INTER PUBLICATIONS

శుభవార్త

కడుపులో నొప్పి, తలనొప్పి చర్మవ్యాధులు, సంధ్య వ్యాధులకు ప్రత్యేక చికిత్స. సర్వ నుండి వ్యాధులకు వైద్యశాల ప్రధాన వైద్యులు డా. ఎస్. రావుగారు ఈ క్రింది విధంగా అన్ని చోట్ల పర్యటనలు జరిపి చేయుదురు. ఉ. 7 గం. నుంచి సా. 3 గం. వరకు సంప్రదించవచ్చును. ఫీజు రు. 5/- లు. మందు ఖరీదు వేరు.

1వ తేదీ: కర్నూలు: ఉడ్‌లాండ్స్ హోటల్
2వ తేదీ: నంద్యాల: ...ఓరు హోటల్
3వ తేదీ: ఆదోని: ...హోటల్
4వ తేదీ: గుంతకల్లు: బృందావన్ లాడ్జి
5వ తేదీ: ఆదోని: సెవెన్ హోటల్
6వ తేదీ: బళ్ళారి: గార్డెన్ హోటల్
7వ తేదీ: అనంతపురం: ...
8,9 తేదీలు: బెంగుళూరు: ...
10వ తేదీ: తిరుపతి: బాలాజీ లాడ్జి
11వ తేదీ నుండి ...: హైదరాబాద్
...హైదరాబాద్-4. (H.O.)
(బ్రాంచి: కర్నూలు: బుధవారపుపేట)



For CARS, TRUCKS, TRACTORS, DIESEL ENGINES, TEXTILE & SUGAR MILL MACHINERIES.
AVAILABLE AS PER SIZE, SAMPLE OR DRAWING.
WESTERN MACHINERY CO.
22, BASEMENT COMMERCE HOUSE
MEDOWS STREET, BOMBAY-1.

రేడియో

ఆదివారం, జులై 31
శక 1888—శ్రావణ 9

హైదరాబాద్—ఎ 405.4మీ.

ఉదయం: 6—00వందేమాతరం, కార్యక్రమ వివరణ. 6—10భక్తిరంజని, 6—50 వార్తలు, 7—00తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30అమరవాణి, 8—30 సంగీతాన్వితం ద్వారం వెంకటస్వామినాయుడు: వాయులీన్. మధ్యాహ్నం:1—00 రంగవల్లి, 1—50తె. వా., 2—20 కార్మికుల కార్యక్రమం, 3—00ఆకాశవాణి నాటిక, సాయంత్రం: 5—30స్థానిక ప్రకటనలు, 5—35విజయవాణి, 6—15గ్రాం. వా., 6—25 గ్రామస్థులకు, 6—30 వ్యవసాయ విషయాలు, 7—00తె. వా., 7—15 టీక్ష, 7—25ముఖ్య ప్రకటనలు, 7—30 సమస్యాపూరణం, 8—30నృత్యము, 10—35 ప్రసారసమాప్తి.

హైదరాబాద్—బి 89.42మీ.

ఉదయం:6—00హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం:12—30నాట్య సంగీతం,1—00 హైదరాబాద్ ఎ వలె, 2—10గానసుధ, 2—20హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం: 5—30హైదరాబాద్ ఎ వలె, 7—00తె.వా. 7—15హైదరాబాద్ ఎ వలె, 9—30పి. పూర్ణచంద్రరావు, 10—35ప్రసారసమాప్తి.

విజయవాడ— 357.1 మీ.

ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసారవిశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 సంగీతశిక్షణ, 7—30అమరవాణి, 8—30హామ్మదిల్లి, మధ్యాహ్నం:12—30 జంధ్యాలసత్యనారాయణ మూర్తి, 1—00రంగవల్లి, 1—50తె.వా., సాయంత్రం:5—30 స్థానిక ప్రకటనలు, 5—35 భక్తప్రహ్లాద రంగస్థలరూపకం, 6—05వాద్య బృందం, 6—15గ్రాం. వా., 6—25గ్రామస్థులకు, 6—30పంటసీమలు 7—00తె. వా., 7—15 టీక్ష, 7—25 ముఖ్య ప్రకటనలు, 7—30సరసవినోదిని, ఎమస్యాపూరణం, 7—45మన సంస్కృతి స్రవంతి, 7—30చిత్రతరంగిణి—ఫిల్మ్‌సంగీతము, 8—30 జంధ్యాల సత్యనారాయణ మూర్తి, 10—35ప్రసారసమాప్తి.

మద్రాస్—ఎ 416.7మీ.

ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం, 6—05 రాజంపుష్పవనం,8—15శ్రీరంగం, వి. ఎస్. కృష్ణమూర్తిరావు, మధ్యాహ్నము:12—00 కీర్తనమాల, 1—00 రాజంపుష్పవనం, 8—30కోతలు కోరిన పాటలు, 10—30చిత్రగానం, 11—00 వయొలిన్‌సంగీతం,12—00ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3మీ.

ఉదయం : 6—00 మద్రాస్ ఎ వలె, 7—00తె. వా., 8—45 ఆట విడుపు, మధ్యాహ్నము:1—50 తె. వా., 2—00 అఖిలభారత నాటక కార్యక్రమము(తెలుగు), తుగ్లక్ 1వ భాగము. సాయంత్రం:7—00 తె. వా., 7—30గీతమాలిక, 10—35 ప్రసారసమాప్తి.

తాత్కాలిక సహాయానికి విజ్ఞప్తి

పలుచోట్ల తంతి-తపాలా ఉద్యోగుల సభలు

వరంగల్, జూలై 29:— వరంగల్‌లోని కేంద్రప్రభుత్వోద్యోగులు 26వ తేదీన సాయంత్రం వరంగల్ పోస్టాఫీసులో సమావేశమై తాత్కాలిక సహాయదినాన్ని పాటించారు. సభకు శ్రీ సి. శివరావ్ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల ప్రతినిధులతో వేతన్ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం నియమించాలని, 15 శాతం జీతాన్ని తాత్కాలికసహాయంగా ఇవ్వాలని కోరారు. ఊరేగింపు జరిగింది. (ప. వి.)

భద్రాచలంలో

భద్రాచలం, జూన్ 29:— శ్రీ ...కృష్ణమూర్తి అధ్యక్షతన తంతితపాలా ఉద్యోగుల యూనియన్‌సభ్యులు 26వ తేదీన కోర్కెలదినాన్ని పాటించి జీతంలో 15 శాతాన్ని తాత్కాలిక సహాయంగా మంజూరుచేయాలని కోరారు. కొత్తగూడెంలో కూడా అంతి తపాలా శాఖోద్యోగులుకూడా ఆదినాన్ని పాటించారు. (ప. వి.)

ఒంగోలులో

ఒంగోలు, జూలై 29:— కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త సమావేశం శ్రీ ఆళ్ల వెంకటసుబ్బయ్య (పోస్టల్ యూనియన్ అధ్యక్షులు) అధ్యక్షత జరిగింది. తాత్కాలిక సహాయ దినం పాటించబడింది. శ్రీ పి. ...మూర్తి (కార్యదర్శి) శ్రీ బి.నాగ్. వి. బృందావనరావు (అసిస్టెంటు కార్యదర్శి) డిమాండ్లను వివరీకరించారు. వెంటనే 15 శాతం జీతాన్ని తాత్కాలిక సహాయంగా యివ్వవలసినదిగా కేంద్రప్రభుత్వమును కోరుచూ తీర్మానించారు.

భీమవరంలో

భీమవరం, జూలై 29:— కేంద్ర ప్రభుత్వోద్యోగుల జాతీయ సమాఖ్య ఆదేశానుసారం భీమవరం సబ్‌డివిజన్ తంతి తపాలా ఉద్యోగులు, టెలిగ్రాఫ్ యింజనీరింగ్ (టెలిఫోన్స్) మినాచివతరగతి, తృతీయ, నాల్గవ తరగతి ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంయుక్త సమావేశం భీమవరం హెడ్‌పోస్టాఫీసు ఆవరణలో 26వ తేదీన జరిగింది. శ్రీ సూకల రామానుజ రావు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు మహమ్మద్ హబిబుల్లాఖాన్, జి. వెంకటేశ్వర్లు, బి. సుబ్బారావు, సెక్రటరీ శ్రీ పి. రామకృష్ణారెడ్డి, కె. యస్. రంగాచారి, శ్రీ యస్. వీరపాషోలు, మాట్లాడారు. ప్రభుత్వముచే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతను నియమింపబడిన సంఘం తన అభిప్రాయాలను నివేదించేలోపుగా ఉద్యోగులకు వెంటనే తాత్కాలికంగా 15 శాతం వేతనాలు ఎంప్రదలకావాలని కోరుతూ తీర్మానించారు. (ప. వి)

తాడేపల్లిగూడెంలో

తాడేపల్లిగూడెం, జూలై 29:— అఖిల భారత టెలిగ్రాఫ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల యూనియన్ (3వ తరగతి) అఖిలభారత పోస్టల్ ఉద్యోగుల యూనియన్ (3వ తరగతి) స్థానిక బ్రాంచీలు ఇక్కడ జూలై 26వ తేదీన సమావేశమై శ్రీ ఎం.ఏ.ఎన్. కపార్డి అధ్యక్షతన తాత్కాలిక సహాయ దినాన్ని పాటించారు. ఉద్యోగుల కోర్కెలను బలపరుస్తూ పలువురు ప్రసంగించారు. (ప. వి.)

అధిక వర్షాలవల్ల గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరులలో వరిచేలకు తీవ్రనష్టం

తెనాలి, జూలై 29 :— గుంటూరు జిల్లాలో వరదదెబ్బతిన్న ప్రాంతాలను కొన్నిటిని పరిశీలించిన తరువాత ...సాయంత్రం తెనాలికి పి. డబ్ల్యు. డి. చీఫ్ ఇంజనీర్ శ్రీ టి. పిచ్చారెడ్డి వచ్చారు.

సంగండాసగ్గనపూడి ప్రాంతంతో వరిచేలు నీటిలో నిండిపోయాయని, వాగ్గవపూడివద్ద గల కొమ్మమూరుకాలువకు అడ్డంగా మ్యానేజ్ ఏర్పాటుచేసి, వరిచేలను పండ నీరు ...రక్షించాలని శ్రీ నల్లపనేని వెంకటరావు (ఎం. ఎల్. ఏ.) చీఫ్ ఇంజనీర్‌ను కోరారు.

తెనాలి డిప్యూటీ కలెక్టర్ శ్రీ కె. ఆర్. కె. వెంకటేశ్వర తెనాల డివిజన్‌లో కురిసిన అధికవర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి వచ్చి, రేపల్లె తాలూకాలో దాదాపు 10 వేల ఎకరాల వరిచేలు, తెనాలి తాలూకాలో 5 వేల ఎకరాల వరిచేలు వరదబారికి లోనైనా యని తెలియచేశారు. వరద తగ్గిన తరువాత గాని, ఎన్ని ఎకరాలలో తిరిగి నాట్లు వేయవలసి జరుగుతుందో చెప్పలేమని కూడా ఆయన అన్నారు. తిరిగి నాట్లు వేయదల్చిన ప్రాంతాలకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకొనబడుతున్నాయని కూడా శ్రీ వెంకటేశ్వర తెలియచేశారు. (ప. వి.)

సత్తెనపల్లి తాలూకాలో భారీవర్షాలు

సత్తెనపల్లి, జూలై 29 :— గత వారం రోజుల నుండి సత్తెనపల్లి తాలూకాలో భారీ వర్షాలు పడ్డాయి. ఈ ప్రాంతం ముఖ్య ఆహార, వాణిజ్య పంటలైన జొన్న, సజ్జ, వేరుశెనగ, ప్రత్తి, అపరాదాలు మున్నగు పైరులు వేసే సరుగు నిండిపోయినప్పటికీ, పరిగ, జొన్న, పొగ, మిర్చి తోటలకు ఈ భారీ వర్షాలు అనువైనదిగా వుంది. సత్తెనపల్లి చరిత్రలోనే ఎరుగని ఈ ఏడాది సీటెవిద్దడి ఈవారంతో కురిసిన వానలవల్ల పూర్తిగా సమసిపోయింది. అయితే పశువులమేతకొరత మాత్రి కొన్నాళ్ళ వుండకతప్పదు.

మెట్టపొలాలలో వేసే పైరులు ఫలించ డానికి కనీసం యింకా ఆరు, ఏడు మాసాలైనా పడుతుంది. (ప. వి.)

దివితాలూకాలో 15 వేల ఎకరాల మాగాణికి నష్టం

అవనిగడ్డ, జూలై 29:—దివి తాలూకాలో ఇటీవలి వరకు వర్షాలు లేక రైతులు నాట్లు వేయుటకు చాలా ఇబ్బంది పడ్డారు. చివరకు భారీ వర్షాలు పడగానే దివి తాలూకా పూర్తిగా జలమయమై పోయింది. నాట్లువేసిన వరి చేలు సుమారు 15 వేల ఎకరాల్లో నీటిలో నిండిపోయాయి.

ఎకరానికి సుమారు రు. 100 లు ఖర్చు పెట్టి నాట్లువేసిన రైతులు— జరిగిన అపార నష్టానికి చాలా చింతిస్తున్నారని కృష్ణాజిల్లా రైతు కాంగ్రెసు సంఘం సెక్రటరీ శ్రీ సుగ్గా రాఘవయ్య (అవనిగడ్డ) తెలియచేస్తున్నారు.

పై విషయాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ వై. శివరామప్రసాద్ గారికి విన్నవించగా, పి. డబ్ల్యు. డి. సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ వెంకటపతిరాజుగారిని పిలిపించి, దివి తాలూకాలోని మురుగు ముంపు పోవుటకు సత్వరచర్య గైకొనవలసిందిగా చెప్పారు. ఆయన ముంపువీరు పోవుటకు తగు చర్య వెంటనే తీసుకోవడానికి హామీ యిచ్చారు. శ్రీ వెంకటపతిరాజుగారితో శ్రీ పక్కపట్ల బాబూరావు, శ్రీ వేమూరి నారాయణమూర్తి, శ్రీ సైకం సూర్యవరప్రసాద్‌రావు ప్రభృతులు దివి తాలూకాలోని మురుగు ఇబ్బందులను గురించి వివరించారు. శ్రీ రాజుగారు తగు సహాయాలను యిచ్చారని కూడ శ్రీ ఎస్. రాఘవయ్య తెలియచేస్తున్నారు.

గన్నవరం తాలూకాలో వరదదెబ్బ

కొయ్యగూరపాడు, జూలై 29 :— ఇటీవల కురిసిన భారీవర్షాలవల్ల గన్నవరం తాలూకాలో అనేక ప్రాంతాలలోని వరిచేలు నీటితో మునిగిపోయాయి. ఏన్నేరు, బుడమేరు, ఖట్టయ్యకోడు మున్నగునవి పొంగి, వేంపాడు కాలువప్రాంతంగల సుమారు 800 ఎకరాల వరిచేలు (కొయ్యగూరపాడు వద్ద నిర), పొట్టపాడు రెవిన్యూ క్రింద డిబ్బపల్లపాడి, చిన్నవిలంగాల, ...పట్టెంపేరక, పుట్టగుంట తాలూకా సుమారు 2500 ఎకరాలు నారుమళ్ళు, పొలాలలో నీరు మునిగి పోయాయి. రైతులు ఏమి చేయాలో తెలియక ఆలజడిపడిపోతున్నారని శ్రీ దేవినేని రామ కోటయ్య తెలియచేస్తున్నారు.

...రైతుల ఇబ్బందులను, మురుగునీరు ...వివరించారు. ఈతరుణంలో ప్రభుత్వం వారు ...భూములకు ...సౌకర్యం కల్పించేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రేపల్లె ప్రాంతంలో వరిచేలు ముంపు

రేపల్లె, జూలై 29 :— 5, 6 రోజుల నుంచి నిరంతరం పడుతున్న వర్షం దాదాపు 25 నుండి30 అంగుళాల వరకు కురిసింది. తెనాలి తాలూకా నుంచికూడా మురుగు రేపల్లె తాలూకా మీదుగానే వెళ్ళవలసి ఉన్నందున ప్రస్తుతం 10 వేల ఎకరాలలోని వరినారు నీటిలో మునిగిపోయింది. మురుగు తీసినా నారుమళ్ళు ఉప్పవి మునిగిపోయినందున తిరిగి నాటుకు సెట్ల మనస్య అయి రైతులు అమిత ఆందోళన చెందుతున్నారు. భట్టిప్రోలు ప్రేయను, తూములూరు నుంచి రెండువైపులా ప్రవహించడం, 5 మైళ్ల దగ్గరనుంచి పైనుంచి వచ్చిన నీరు పోవుటకు తగిన వసతి లేనందున ఈ నష్టంకు కారణమైనది. ముఖ్యంగా వసుపల్లి గ్రామాలు హరిహరనగరు, గుడ్డి కాయులంక, నల్లూరు పాలెం, పోటుమెరక, మంత్రిపాలెం, శ్రీ రామచంద్రపురం, నాళ్ల శౌరి పాలెం, హారిపేట, అడవుల దీవి, వాడర్లు వారి పాలెం మొదలైనవి. వెల్లటూరు దగ్గరలో వున్న చిన్న పులివర్రు కంద్రిగ కొన్ని పండిన యుకరాలుకూడా మునిగిపోయినవి. ఈ ముంపు వల్ల రైతులకు చాలా నష్టమును, పంటనూరాలు చాలా అధికంగుండెవి, ఆంధ్రప్రదేశ్ గిరిజన కాంగ్రెస్ సభ్యుడు శ్రీ ఇండ్ల సైద్ధేశ్వరరావు తెల్పుతున్నారు. (ప. వి.)

కైకలూరు తాలూకాలో 20 వేల ఎకరాలకు ముంపు

కైకలూరు, జూలై 29:— ...కు కైకలూరు తాలూకాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురిసినందున మురుగు నీరు తాలూకాలోని పల్లపు ప్రాంతాలలో భూములన్నీ నీట మునిగాయి. మెరక భూములు ఇప్పటికీ సాగుకావడం లేదు. ఈ సమయంలో పడిన భారీవర్షాలు ఎక్కువగా ప్రాప్తిన పల్లభూములు సుమారు 20 వేల ఎకరాలు వరిపైరు పూర్తిగా నీట మునిగిపోయింది. తాలూకాలోని అప్పుచేసుకొని పొంది వరివేసినవి పాడైపోతున్నాయి. రైతులు ఎంతో కష్టపడి కొనుగోలుచేసిన ఎరువులు కొని వేసినా భూములు మునిగిపోవుటచే రైతులు చాలా భయాందోళన చెందుతున్నారని తాలూకా ...పేద ప్రజలకు కూలీనాలీలేక ఎందక బాధపడుచున్నారని కైకలూరు తాలూకా కాంగ్రెస్ సభ్యుడు అధ్యక్షుడు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర్లు తెలియచేస్తున్నారు.

ఇటీవలం ప్రభుత్వమువారు ఏరివిధారణకు కొన్ని చర్యలు తీసికొన్నవానిలో బుడమేటి కట్టలు పనిని, గుడివాడ కైకలూరు తాలూకా పరిమిత్తలవరకు నిర్మించ నిలుపుదల చేసినందున, మామూలుగా నెలరోజులకు వచ్చే ముంపు సీరు ఒక్కరోజులో పూతాలూకాలో వచ్చి పడుతున్నది. మరియు పోలరాజ్ డ్రైన్ పనిని యీసంవత్సరం అసంపూర్తిగా వేయుటచేత మరీ ఎక్కువ ప్రమాదంయీసంవత్సరం జరిగింది. పైరెండు మురుగు వనరుల పనులు పూర్తి అయినంతవరకు పూతాలూకా ఎప్పుడూ గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, తిరువూరు తాలూకాలలోని ముంపు యీతాలూకాను భరించవలసివస్తుంది. కనుక ప్రభుత్వమువారు వెంటనే నివారణచర్యలు పూర్తిచేయగలందులకు ప్రస్తుతము సీడబ్ల్యు. డిపార్టుమెంటువారు ఏకవారసురోజులపాటు పంటకాల్వలను కట్టకట్టు తాలూకాలోని అన్ని మురుగు ఎరువులు ...భూములు రైతులకు తక్కువ ఉప్పులు, ఎరువులఇవ్వవలసినదిగా ...వెంటనే ...చేయగలందులకు సత్వరం ప్రభుత్వంవారిని కోరుతున్నాము.

తాడేపల్లిగూడెం ప్రాంతంలో

తాడేపల్లిగూడెం, జూలై 29:— వారం రోజులుగా ఎడతెరిపిగా వర్షాలు కురిసిన కారణంగా, మొత్తం డెల్టా ప్రాంతమంతటా నాట్లు వేసేకార్యక్రమం దెబ్బతిన్నది.

డెల్టాప్రాంతంలో ముసురుపడుతుల సాళ్ళు నీటిగాలేనందున ఈమధ్యం సంభవించినదని ఆకరైతు చెప్పుకొన్నారు. కన్నె చెంటపాడు, ముదునూరు, ఉంగుటూరు, ఏనుపల్లి గ్రామాలలో సుమారు 1,000 ఎకరాలలో నాట్లు పాడయి రూ. 3,00,000 ల మేరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం ఈవిషయమై సత్వర చర్య గైకొనాలని ప్రజలు కోరుతున్నారు. (ప. వి.)

పాలకొలను విశ్వనాథం మృతి

పాలకొల్లు, జూలై 29:— ఈ ప్రాంతంలో మొదటిసారిగా టూరింగ్ సినిమాలు నెలకొల్పి మూకీచిత్రాలను ప్రదర్శించిన శ్రీ పాలకొలను విశ్వనాథం (70) యిటీవల మరణించారు. వీరికి భార్య, ఏల్గురు కుమారులు, ఏల్గురు కుమార్తెలు కలరు. (ప. వి.)

విజయనగరంలో బస్ షెల్టర్

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యాన

విజయనగరం, జూలై 26:— ఇక్కడి లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీ సనమూర్తి సుబ్బారావు తమ పితృపాదుల స్వర్గీయ శ్రీ సనమూర్తి ...సిటీబస్ ప్రయాణీకుల సౌకర్యం కొరకు శ్రీ ఇవ్వాణానమోశ్వరి ఆలయం సమీపంలో ఒక బస్ షెల్టరును నిర్మించి, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యాన యీవేళ దానికి ప్రారంభోత్సవం జరిపించారు.

విశాఖ జిల్లా ...బెంటెల్ ...వ్యాస్ బి. సుందరరామమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ బస్ షెల్టరును ప్రారంభించారు. పుర ప్రముఖులు శ్రీ నారాయణం, విశ్వనాథం, స్వర్గీయ ...దేశసేవను గురించి ప్రసంగించారు. లయన్స్ క్లబ్ ...శ్రీ రఘురాం ముఖ్య అతిథిని పరిచయంచేశారు. బి. గోపాలరావు వందన సమర్పణ గావించారు. (ప. వి.)

ENGINEERING DEGREES & DIPLOMAS

దిగువ చదువుల కోర్సులకూ—కరస్పాండెన్సు క్లాసులకు చేర్పటు ట్యూషను నిమిత్తం దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. A.M.I.E. (India) EXAM. COURSE బి. ఇ. డిగ్రీకి సమానమైనది. యు.పి.యస్.సి. అభ్యర్థులకు పిలువబడు అనువైనది. బి.ఎస్.సి లకు డిప్లొమా హోల్డర్లకు కొద్ది కాలపు కోర్సు.
2. Automobile Engineering Diploma Course. (DAE)
3. Automobile Engineering Dip. (A.M.I.M.I.) (London)
4. L.C.E., L.M.E., L.E.E. (Madras and Andhra Pradesh). అన్ని అభ్యర్థులకు ట్యుటోరియల్ క్లాసులు — ఉద్యోగాలలోనున్న అభ్యర్థులకు పోస్టల్ క్లాసులు.
5. Agricultural Course (Madras Govt. Exam.) (పనేలు...) 11వ స్టాండర్డు, ఎస్.ఎస్.ఎల్.సి.—హెచ్.ఎస్.సి.—అయిన అభ్యర్థులు కూడా పై 2, 3, 5 కోర్సులలో ప్రవేశపెట్టుకొనబడెదరు. హాస్టలు, వర్కుషాపు దీనికి అనుబంధముగా వున్నవి. (ప్రాస్పెక్టస్, దరఖాస్తుఫారము కొరకు రు. 1/— ఎం.ఓ. ద్వారా పంపండి.

THE PRINCIPAL,
MADRAS COLLEGE OF ENGINEERING,
97, స్వామినాయకన్ వీధి, చింతాద్రిపేట, మద్రాసు-2.
సి. జి. విందుసాదవరావు, బి.ఎస్‌సి., బి.ఇ., ఎ.ఎం.ఐ.ఇ. (ఇండియా)
ప్రిన్సిపల్

ఈ ట్రక్కులు పనిచేస్తూ డబ్బు ఆర్జిస్తాయి



బెడ్‌ఫర్డ్ యొక్క విశ్వాసపాత్రత
బెడ్‌ఫర్డ్ యొక్క పోడిమి
బెడ్‌ఫర్డ్ యొక్క సామర్థ్యత
దేశ మంతటా ఆపరేటర్లకు ముఖ్యమైన విషయాలు

నాణ్యమైన కొనుబడి
హిందూస్తాన్
బెడ్‌ఫర్డ్
డీసెల్ పెట్రోల్
HM HINDUSTAN MOTORS

హిందూస్తాన్ మోటార్ లిమిటెడ్ కలకత్తా-1.

మీ డీలరును కలుసుకోండి:

ఆంధ్రప్రదేశ్ : ఆటోపిన్ లిమిటెడ్, సికింద్రాబాద్ ★ ఎస్. ఎం. అబ్జుల్ హక్ సాహెబ్ అండ్ బ్రదర్స్, విజయవాడ ★ శ్రీ కృష్ణా మోటార్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్, విజయనగరం ★ మద్రాసు : వివ్‌రాజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు ★ స్టేన్స్ మోటార్స్ (సౌత్ ఇండియా) లిమిటెడ్, కోయంబత్తూరు ★ కాశీ అండ్ సేన్సు, కుంభకోణం ★ ఎ. ఆర్. ఎ. షెంబగనాడార్ అండ్ పి. వి. పి. వాలసుబ్రహ్మణ్య నాడార్, మదురై ★ ఎస్. జి. జయరాజ్ నాడార్ అండ్ సన్స్, మదురై ★ ఎ. ఆర్. ఎ. షెంబగ నాడార్ అండ్ పి. వి. పి. వాలసుబ్రహ్మణ్య నాడార్ అండ్ కం., పాలయంకోటై ★ ఎస్. జి. జయరాజ్ నాడార్ అండ్ సన్స్, పాలయంకోటై ★ మైసూరు : ఇండియా గిరాజ్, బెంగుళూరు.

సబ్ డీలర్లు:

ఆంధ్రప్రదేశ్ : సర్వారాయ ఏజన్సీస్, రాజమండ్రి ★ మద్రాసు : రాయ మోటార్స్, నెల్లూరు
★ మైసూరు : వాసుదేవ ఆటోమొబైల్ ఏజన్సీస్, బళ్ళారి

బస్సు డ్రైవరుకు రెండేళ్ళ ఖైదు

వరంగల్, జూలై 29:— గత డిసెంబరులో ఒక ఆర్. టి. సి. బస్సు డ్రైవరు తన వాహనాన్ని తోలుతుండగా అది ఎలక్ట్రిక్ స్తంభానికి గుద్దుకొని ఒక విద్యార్థి మృతికి కారణమైన కేసులో తీర్పుచెబుతూ వరంగల్ సబ్‌జడ్జి ఆ డ్రైవరుకు జూలై 22న సెక్షన్ 304 క్రింద రెండు సంవత్సరాల కఠిన ఖైదును విధించారు. [ప. వి.]

పెదపాడులో కుష్ఠు నివారణ కేంద్రం

ఏలూరు, జూలై 29:— వేసవరం డామిటన్ క్లినిక్ సెంటర్ ఆధ్వర్యాన గత మంగళవారంనాడు పెదపాడులో కుష్ఠునివారణ కేంద్రానికి ప్రారంభోత్సవం జరిగింది. పెదపాడు సమితి అధ్యక్షుడు శ్రీ వి. దశరథరామయ్యనాయుడు అధ్యక్షత వహించారు. కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ కుష్ఠువ్యాధిని అరికట్టడానికి డామియన్ క్లినిక్ మిషన్ సూపరింటెండెంట్ సుపీరియర్ బ్రాగైన్ చేస్తున్న సేవలను అధ్యక్షులు కొనియాడారు. డాక్టర్ కె. చంద్రశేఖరరావుకూడా ప్రసంగించారు. (ప.వి)

సభలు-సమావేశాలు

రాజమండ్రిలోని ఆర్యాపురంలోగల టంబర్ సర్పంట్స్ హాలులో జూలై 31వ తేదీ ఆదివారంనాడు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ ధర్మాలరామమూర్తిరచించిన 'మృదంగతత్త్వం' గ్రంథావిష్కరణ, సన్మానం జరుగుతాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ పి. వి. జి. రాజు సభకు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర మద్యనిషేధశాఖామంత్రి శ్రీ ఎం. ఆర్. అప్పారావు సభను ప్రారంభిస్తారు. పిఠాపురం శ్రీ టి. ఎస్. మణిఅయ్యర్ గ్రంథావిష్కరణ జరుపుతారు. శ్రీయుతులు స్థానం నరసింహారావు, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ద్వారం భావనారాయణరావు, ధర్మాలసుబ్బరాయ శాస్త్రి, ఎం. వి. ఎస్. సుబ్బరాజు, ఎస్. ఆర్. వి. వి. కృష్ణంరాజు బహదూర్ మున్నగువారు ప్రసంగిస్తారు. సన్మానసంఘంవారిచే సుప్రసిద్ధ ఘంటాకంకణసన్మానం కూడా జరుగుతుంది.

* * *

ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార పమ్మేళన సమావేశం విజయవాడలోని క్లాత్‌మర్చెంట్స్ అసోసియేషన్‌వారి జూబిలీహాలులో జూలై 31న ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది.

భద్రాచలంలో దొంగ సారాయి వ్యాపారం

నిరోధించడానికి చర్యలు

గైకొనగలమని కలెక్టరు ప్రకటన

భద్రాచలం, జూలై 29:— భద్రాచలం యావత్ భారతదేశంలోగల ముఖ్యయాత్రా స్థలాలలో ఒకటి. అట్టి పుణ్యక్షేత్రంలో దిన దినాభివృద్ధి చెందుతున్న దొంగసారాయి దుకాణాలకు స్వస్తిచెప్పి, తగుచర్యలు తీసుకోబడునని 26వ తేదీన ఖమ్మం జిల్లాకలెక్టరు శ్రీ పి. యస్. కృష్ణన్ పుర ప్రముఖుల సమావేశంలో వెల్లడించారు.

గంగిలేరు (బస్తరు) నుండి నెలకు పేలాది గాలన్ల దొంగసారాయి బండ్లమీదను, వాహనాలు ట్యాక్సీలద్వారా రవాణా కాబడి ప్రతిగ్రామానికి కనీసం రెండు డిపోలు నడుపబడుచున్నవి.

దీనిద్వారా కొన్ని లక్షలు రావలసిన ప్రభుత్వరాబడి ఊహించంగా కుంటుపడుతున్నది. భద్రాచలంలోనే సుమారు ఏడు, ఎనిమిది సారా దుకాణాలు నడుస్తున్నట్లు తెలుస్తున్నది.

ఆహారధాన్యాల నిల్వ

ఖమ్మంజిల్లాలో రానున్న నాలుగు అయిదు మాసాలకు కావలసినంత ఆహారధాన్యాలు నిల్వ ఉన్నవని, తోగడ ఉన్న చౌక డిపోలు కాక గ్రామాలలో అదనంగా 135 షాపులు నెలకొల్ప బడినట్లు కలెక్టరు వెల్లడించారు.

భద్రాచలంలో 700 టన్నుల బియ్యం నిల్వ ఎల్లప్పుడు ఉండునట్లున్ను, కొత్తగూడెంలో 2000 టన్నుల బియ్యం నిల్వ ఉంచుటకై గోడౌనును నిర్మించుటకు ఏర్పాట్లు చేయబడినవన్నారు.

ఇటీవల ప్రభుత్వంచే మంజూరుచేయబడిన రు 4 లక్షలు దుర్భిక్ష ప్రాంతాలలోని రైతులకు ఋణాలుగా విత్తనములు, పశుగ్రాసం కొనుగోలుచేయుటకై సత్వరం పంపిణీ చేయుటకు చర్యలు గైకొన్నామని తెలిపారు.

గిరిజనులకు భూములు

గిరిజనులకు భూములు పంపిణీచేయుట కై పెలు ఇవ్వుకార్యక్రమం చురుకుగా జరుగుచున్నదని, ఇదుతాలూకాలగుండాల ప్రాంతంలో గిరిజనులకు భూములు పంపిణీచేయు కార్యక్రమంపూర్తి ఆయినదని ఆయన ప్రకటించారు.

సీటి వనరుల

ఖమ్మంజిల్లా నీటివనరుల ప్రాజెక్టుల బాగుచేయు కార్యక్రమంలో మూడవ జాబితా కూడా మంజూరుపక్షి పంపబడినదని అన్నారు.

ఘాటైన మిరప
పెట్టు పైట
నిలుపు
పంటలకు
పట్టుపగలు
మొగ కోయు

సిబా
క్రిమిక
సంహారిణులు

డిమెక్రాన్ 100
సుమాన్ 100 ఇసి
కోసాన్
సుమాన్

సిబా ఆఫ్ ఇండియా లిమిటెడ్,
ఏగ్రిక్లైర్స్ డివిజన్,
...బొంబాయి.



CIBA

CIBA-88/146 TEL

డిస్ట్రిబ్యూటర్లు :
మెజర్స్ సాలం కెమికల్స్
సీతారామమూర్తి రోడ్డు, ...పేట,
విజయవాడ—2.
మెసర్స్ మాతా ఎంటర్ ప్రైజెస్,
1—5—815, ...,
హైదరాబాద్.



మా ఖాతాదారులందరూ, మా పంపులకోసం ఎంతోకాలం వేచి ఉన్నా లాభదాయకమే అంటారు. అయితే, అనుదినం మా పంపులకోసం వేచిఉండేవారి సంఖ్య పెరుగుతూ వుండే, మేము ఆతృతచెంది. అనుదినం పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవడానికిగాను మా ఉత్పత్తి పెంపుదల కార్యక్రమాన్ని అధిక ధనవ్యయంతో, ఆధునిక పద్ధతులలో ఉత్పాదిక శక్తిని పెంచి, ఉత్పత్తి సమయంలో ప్రతి ఘట్టంలోను పరీక్షలు జరిపి నాణ్యత తగ్గకుండా 60 రకాల "వర్తింగ్‌టన్-సింప్సన్" పంపులను మేము తయారుచేస్తున్నాము.
"వర్తింగ్‌టన్-సింప్సన్" పంపులు బహుళోపయోగకరమైనవి. గట్టివి వ్యయం చెయ్యతగ్గవి.

వర్తింగ్‌టన్-సింప్సన్ పంపులు వేచిఉండదగినవి

A BEACON PRODUCT

ఉత్పత్తిదారులు:
బెస్ట్ & కం. ప్రైవేట్ లిమిటెడ్
...బీచ్, మద్రాసు-1
బ్రాంచీలు: కోయంబత్తూరు, మధురై, బెంగుళూరు, సికింద్రాబాద్, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ

ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లు: విలియం జాక్స్ అండ్ కం. లిమిటెడ్ కలకత్తా మరియు బ్రాంచీలు
చిన్న మొత్తాలు ఆదాలలో పెట్టుబడి చేయండి.



రష్యాపై పోర్చుగల్ గెలుపు

ప్రపంచ ఫుట్‌బాల్

లండన్, జూలై 29:— ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్పులో మూడవస్థాన నిర్ణయానికై, సెమీఫైనలులో వోడిన రష్యా, పోర్చుగల్ మధ్య నిన్న జరిగిన పోటీలో పోర్చుగల్ 2—1 గోల్సుతో గెల్చింది.

ఫైనలుకు రాలేకపోయామన్న నిరాశాభావం ఉభయజట్లలో స్ఫుటంగా కన్పించింది. ఈ కారణంగా ఉభయులు నిరుత్సాహంతో ఆడారు. పైగా కష్టమైన పోటీలు ఆడాల్సి వచ్చి, బాగా శ్రమించినందున పోర్చుగల్ ఫార్వర్డులు ఎక్కువ ఘాటైనా ఆడలేరు. పెనాల్టీ వల్ల యుసేబియో మొదటిగోలు చేశాడు. ఈటోర్నమెంటులో ఇది అతని తొమ్మిదవ గోలు. విరామం కొద్దిగాముందు రష్యా గోలు చేసింది. ఆటచివరివరకు ఎవ్వరూ గోలుచేయలేని పరిస్థితులలో ఇంకా రెండు నిముషాలుండనగా టొరెస్ గోలుచేసి, పోర్చుగల్‌కు విజయము సాధించాడు. ఆటప్రకారం, రష్యన్ జట్టు ... యుసేబియోను జాగ్రత్తగా కాచారు. దీనికి బదులు, టొరెస్ అద్భుతంగా ఆడాడు. ... రష్యన్ గోల్‌కీపర్ యాషిన్ (37)కు ఇది ఆఖరి ప్రపంచపోటీ కావచ్చు. ముఖ్యంగా ఈ పోటీ చూడవచ్చిన ప్రేక్షకులు వీడ్కోలు ఘనంగా ఇచ్చారు.

ప్రపంచ ఫుట్‌బాల్ జట్టు

లండన్, జూలై 29:— ఇప్పుడు జరుగుచున్న ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలను చూసిన ఇంగ్లీషు టెలివిజన్ ప్రేక్షకులసంఘం ఒక ప్రపంచజట్టును ఎన్నిక చేసింది. అందులో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్ళు ఉన్నారు. వారు ఎన్నికచేసిన పేర్లు: బ్యాంక్సు (ఇంగ్లండ్—గోలుకీపర్), సాంచిస్ (స్పెయిన్), ష్నెల్లింజర్ (జర్మనీ), చార్ల్టన్ (ఇంగ్లండ్), పెరాల్టా (అర్జెంటీనా), బ్యాక్సు, బ్రాకెన్‌బార్ (జర్మనీ), బాబీచార్ల్టన్ (ఇంగ్లండ్), ఒబాలిన్ (రష్యా),—హాఫ్‌బ్యాక్సు, బెనె (హంగరీ), పెలే (బ్రెజిల్), యుసేబియో (పోర్చుగల్). ఫార్వర్డులు:

ఇతర వార్తలు

బాడెన్ బాడెన్ టెన్నిస్ క్వార్టర్ ఫైనలులో ప్రేమజిత్‌లాల్ (ఇండియా), హూడ్‌ను 6-8 4—6 తో వోడాడు.

హైదరాబాద్ రహీం ఫుట్‌బాల్ పోటీలు వర్షంవల్ల నిన్న జరుగలేదు. కాని రైల్వేజట్టు పూర్తిగానాడినందున హెడ్‌క్వార్టర్సు జట్టుకు పూర్తి పాయింట్లు ఇవ్వబడ్డాయి.

యం. సి. సి. ప్రెసిడెంట్ జట్టు, వెస్టిండీస్ (క్రికెట్ జట్టు)మధ్య లండన్ లార్డ్సు గ్రౌండులో జరుగుచున్న పోటీలో యం. సి. సి. ప్రెసిడెంట్ జట్టు, తన మొదటి ఇన్నింగ్సులో 164 పరుగులు చేసింది. ప్రతిగా, వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్సులో 227 పరుగులు చేసి, 63 పరుగుల ఆధిక్యత సంపాదించింది.

మద్రాసులో జరుగుచున్న లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ మండల టేబుల్ టెన్నిస్ పోటీలలో, పశ్చిమ. దక్షిణ మండలాలు చెరి మూడు పోటీలు గెల్చారు.

హిందూమత ప్రచార కర్తల శిక్షణకై తిరుపతిలో సంస్థ

దేవస్థానం ఏర్పాటుచేయనున్నదని మంత్రి శ్రీ నరసింహారావు ప్రకటన

తిరుపతి, జూలై 29:— హిందూమత విశిష్టతపై ప్రచారం చేయుడానికి శిక్షణ నిచ్చే నిమిత్తం, దేవస్థానం ఒక సంస్థను ఏర్పాటు చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు నిన్న ఇక్కడ ప్రకటించారు.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాలలో 'వేదభాష్యం' కోర్సుకు ఆయన ప్రారంభోత్సవం గావించారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ డి. టి. తాతాచార్యస్వామి పై ప్రతిపాదనకు హర్షంవెలిబుచ్చుతూ, ప్రతిజిల్లాలో ఒక 'ధర్మ ప్రచారక్' ఉండాలని సూచించారు. నీతి విషయాలను బోధించడంలోనే సామూహికవిద్యున్నదన్నారు పురాతన కాలంలో రామాయణ మహాభారతాలద్వారా సామూహికవిద్య సాగినదన్నారు. మతం ధర్మాన్నివిడనాడినందునమనదేశానికిఅనేక కష్టాలు ఏర్పడుతున్నవని ఆయ నన్నారు. తన శక్తిమేరకు ప్రతిఒకరూ పనిచేయాలని ఆయన హితవు చెప్పారు.

ఇటీవల రాష్ట్ర శాసనసభలలో ఆమోదింపబడిన సమగ్రదేవాదాయబిల్లును గూర్చి మంత్రి ప్రస్తావిస్తూ, వేదాల పరిరక్షణకు, హిందూమత ప్రచారానికి దేవాలయనిధులను ఖర్చు చేయాలని సభ్యులు కోరా రన్నారు.

మతాతీతరాజ్యమైనందున ఆ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయుడాన్ని ఎవరూ ఆంగీకరించరని మంత్రి చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానంనే తిరుపతిలో నెలకొల్ప బడుచున్న సంస్థలో హిందూమత ప్రచారకులు శిక్షణ పొందుతున్నారు.

అర్చకులకుకూడా శిక్షణ నివ్వడానికి ఒకపథకమున్నదని, ఆగమశాస్త్రం మూలసూత్రాల విజ్ఞానంకూడాలేకుండా ఇకముందు ఏదేవాలయములో అర్చకుడు ఉండడని ఆయన తెలిపారు.

హిందూమతప్రచారానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని మంత్రి సూచించారు.

శ్రీయుతులు టి. కె. వి. ఎన్. సుదర్శనాచార్య, [శ్రీ వేంకటేశ్వరఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్] శ్రీ ఆర్. పార్థసారధి అయ్యంగార్, ఎన్. రాజగోపాలతాతాచార్య,అన్నాదురైఅయ్యంగార్ (శ్రీ శంకరాచార్యపురం)లు ప్రసంగించారు.

విద్యార్థులకు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కె. ఉమాపతి సర్టిఫికెట్లు బహూకరించారు. శ్రీ ఆర్. కృష్ణన్ అతిథులకు స్వాగతం పలికారు. శ్రీ రామనాథ ఘనపాఠి స్వాగత పత్రం సమర్పించారు. (మ. వి.)

గోదావరి వరద నిరోధక చర్యలు

భద్రాచలం, జూలై 29:— ఖమ్మంజిల్లా వరద సహాయ సంఘసమావేశం జిల్లాకలెక్టరు శ్రీ పి. యస్. క్రిష్ణన్ అధ్యక్షతన 26 న ఇక్కడ జరిగింది. ఆకాశవాణి ద్వారా గోదావరి వరదప్రమాద సూచనలు ప్రసారంచేయుటకు తీర్మానించారు.

పది ట్రాన్సిమిటర్లు ముఖ్యకేంద్రాలలో నెలకొల్పి తద్వారా ప్రమాదసూచనలు చేయుటకు భద్రాచలంవద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులు రాగానే ప్రమాద సూచన రక్షణ కార్యక్రమములు ప్రారంభించుటకు అధికశక్తిగల హెచాలాంపులు తెప్పించి రక్షణ కార్యక్రమాలు కొనసాగించుటకుకూడా తీర్మానించారు. తాలూకా, గ్రామరక్షణ సంఘాలు నెలకొల్పారు.

ముఖ్యకేంద్రాల్లో ఆహార ధాన్యాలు, ఉప్పు, మిర్చి, పంచదార నిల్వలు చేయుటకు ఆమోదించారు. (మ. వి)

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 29:—

వెండి 1 కిలో గ్రాం.	365.00
చిల్లర 10 గ్రాములు	3.70
వేరుశనగ కెర్నల్సు 80 కె. జి. యస్.	182.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్‌వద్ద	468.00
తిరుపత్తూరుఆముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసుగోడౌన్	350.00
కొబ్బరి నూనె 16.06కె. జి. ఎస్.	78.50
వేరుశనగనూనె కేక్ | 72కె.జి.ఎస్	52.00

వ్యవసాయ వస్తువుల ధరలు

విజయవాడ, జూలై 29:— విజయవాడ రీజనల్ అసిస్టెంట్ మార్కెటింగ్ డైరెక్టరు 28—7—66నాడు అందజేసిన కొనుగోలు వేయు టోకుధరలు [ఒకక్వింటాల్ 100కిలోగ్రాములు లేక 220½ పౌనులు.]

ధాన్యం		
సంబర్సు:	75 కి.	100 కి
విజయవాడ	రు.35.25	47.00
కాకినాడ	35.25	47.00
చిత్తూరు	—	—
అక్కుళ్ళు:		
విజయవాడ	29.25	39.00
తాడేపల్లిగూడెం	29.25	39.00
ఆముదాలవలస	—	—
కాకినాడ	29.25	39.00
పెద్ద కృష్ణ కాటుకలు:		
తాడేపల్లిగూడెం:	32.25	43.00
సన్నాలు:		
ఆముదాలవలస	—	—
మొలకొలుకులు:		
నెల్లూరు:	35.25	47.00
మిల్లుబియ్యం		
సంబర్సు:		100 కి.
విజయవాడ		76.02
కాకినాడ		76.02
అక్కుళ్ళు:		
విజయవాడ		63.45
తాడేపల్లిగూడెం		63.45
కాకినాడ		63.45
ఆముదాలవలస		—
సన్నకృష్ణ కాటుకలు:		
తాడేపల్లిగూడెం		69.73
సంబర్సు:చిత్తూరు:		—
సన్నాలు: ఆముదాలవలస:		—
మొలకొలుకులు:నెల్లూరు:		76.02
వేరుశనగ		
కాయలు:విజయవాడ		152—17
,, నంద్యాల		—
,, ఆదోని		175—63
,, విజయనగరం		160—00
పప్పు:విజయవాడ		222—50
,, నంద్యాల		—
,, ఆదోని		232—00
,, విజయనగరం		242—66
నూనె:విజయవాడ		476—50
,, నంద్యాల		—
,, ఆదోని		466—00
విజయనగరం		493—33
అపరాలు		
కందులు:విజయవాడ		82—00
గుంటూరు		— —
మినుములు:విజయవాడ		112—00
గుంటూరు		— —
ఆముదాలవలస		102—00
పెసలు:విజయవాడ		100—00
గుంటూరు		— —
ఆముదాలవలస		98—00
శనగలు:విజయవాడ		150—00
జొన్నలు		
అనంతపురం: తెల్లవి:		61—21
నంద్యాల పచ్చవి:		54—10
బెల్లం		
హిందూపురం: మొదటిరకం		— —
మూడవరకం		— —
చిత్తూరు: మొదటిరకం:		— —
మూడవరకం:		65—00
జీడిపప్పు		
వేటపాలెం: అమెరికన్‌రకం		1218—16
దేశవాళి		1059—08
బద్దలు		936—18
ముక్కలు		804—46
మిర్చి		
గుంటూరుజి.2.ఒకటవరకం		— —
జి. రెండవ రకం		— —
నెయ్యి	పల్నాడు	దేశవాళి
గుంటూరులో	— —	— —
కొబ్బరికాయలు		
[వెయ్యింటికిధరలు]	కొత్తవి:	పాతవి:
విజయవాడ:	310—00	—
రాజమండ్రి	290—00	325—00
పాలకొల్లు:	— —	— —
పసుపు		
కడపలో:కొమ్ములు		101—00
దుంపలు		— —
జనపనార		
విజయనగరం:మొదటిరకం		133—96
రెండవ రకం		128—60
మూడవ రకం		123—24
ఆముదాలవలసలో:మొదటిరకం		— —
రెండవరకం		122—66
మూడవరకం		116—66

పార్టీ వ్యవహారాలలో పుదుచ్చేరి గవర్నర్ జోక్యం

పుదుచ్చేరి, జూలై 28:— పార్టీ వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ యస్. యల్. సిలం జోక్యం కలుగజేసుకుంటున్నారంటూ కాంగ్రెసు శాసనసభ్యులు చేసిన ఫిర్యాదును భారత ప్రభుత్వం పరిశీలించ నున్నది.

నవరాత్రి
100వ రోజు
పండుగ సందర్భంలో
ఆంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ
కృతజ్ఞతాభివందనాలు
నిర్మాత ఏ.వి.సుబ్బారావు. దర్శకుడు టి.రామారావు
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్
విజయచాముండేశ్వరీ పిక్చర్స్
నవయుగ

ANKR

మొట్టమొదటి భారతీయ
సిస్టమిక్ క్రిమిసంహారిణి


రోగోర్ పంటలకు ఇంతకు ముందు లేని సరిక్రొత్త రకమైన రక్షణ!

రోగోర్ అంటె ఏమిటి?
రోగోర్ మొట్టమొదటి, ఏకైక భారతీయ సిస్టమిక్ క్రిమిసంహారిణి, అనేక పంటలకు క్రొత్తరకమైన రక్షణ నిస్తుంది. స్ప్రే జల్లిన తరువాత, ఆకులు, వేళ్ల ద్వారా అది పీల్చుకోబడి మొక్క పసరు ప్రవాహములోకి పంపబడేసి మొక్క అంతటికి రక్షణ నిచ్చును. రోగోర్ మొక్కలో 2 వారములు వుంటుంది. ఈ సమయంలో మొక్క యొక్క పసరు త్రాగే ఏ పీడ క్రిములైనా నశిస్తాయి. రోగోర్ సురక్షితమైన క్రిమి సంహారిణి—మనుష్యులకు హానికరమైనది కాదు.

వ్యవసాయదారులకు గొప్ప తోడ్పాటు.
ప్రత్తి, పొగాకు, మిరప, జొన్న, వరి, కాయగూరలు తదితర ఆహార మరియు మడి సరకుల పంటలను రక్షించును. దాని సిస్టమిక్ ఏక్షన్ వలన అది అత్యధిక ప్రభావం కలిగి, వ్యవసాయదారులు ఎక్కువగా, మంచి పంటలను పొందుటకు సహాయపడి. భారతీయ వ్యవసాయ ఉద్యమమునకు ఎక్కువగా తోడ్పడును.

ఇప్పుడు భారతదేశములో తయారు చేయబడును
అత్యంత విస్తృతమైన, అత్యధిక ప్రభావమైన క్రిమి సంహారిణి అను తయారు చేసి భారతీయ వ్యవసాయదారులకు వాటిని అందుబాటు చేయుటకు ఇప్పటికే పూనుకొన్న టాటా ఫైసన్ ఇండస్ట్రీస్ భారతదేశములో రోగోర్‌ను తయారుచేయుటకు క్రొత్త ఫ్యాక్టరీని నిర్మించిరి. దేశమందలి వస్తువుల నుండి తయారు చేసి, ఆధునిక, వైజ్ఞానిక వ్యవసాయ రసాయనిక పదార్థములను భారతీయ వ్యవసాయదారునికి అందుబాటు చెయ్యడంలో యోచించిన పథకములో ఇది మొదటి అంశ.

* రోగోర్ మాంటెకాటిని, మిలాన్, ఇటలీ యొక్క రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు.

టాటా ఫైసన్ ఉత్పత్తి

Benson/1-TFIL-26 TE

విజ్ఞుడైన
ఏ ఆపరేటర్‌నైనా
అడగండి


"పేయన్-టాల్‌బ్రోస్ గ్యాస్కెట్లు తిప్పలు పెట్టకుండా చిరకాలం పనిచేసే గ్యాస్కెట్లు కావటంవల్ల ఆవే ఉత్తమమైనవని చెబుతారు"

Payen Talbros

ఆటోమొబైల్ గ్యాస్కెట్ల డిస్ట్రిబ్యూటర్లు:
అల్లైడ్ మోటార్స్ ప్రైవేట్ లి., సిందియా హౌస్, జనపథ్, న్యూ ఢిల్లీ-1.
జేమ్స్ వారెన్ & కం. లి., 31, చౌరంగీ రోడ్, కలకత్తా-16,
పెన్‌ట్రేడ్ ఆటోమొబైల్స్ ప్రై. లి., 488, సాండ్‌హర్స్ట్ రోడ్, బొంబాయి-4.
స్పీడ్-ఎ-వే ప్రై లి., 36/5 మౌంట్ రోడ్, మద్రాసు-2.



పేయన్-టాల్‌బ్రోస్
ప్రైవేట్ లిమిటెడ్
71/3 నజఫ్‌ఘర్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ 15

maa PT-444/DTEL

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd, and Printed at Andhra Prabha Press and Published Vijayawada-3. Editor: NEELAM RAJU VENKATSESHIAH.

[illegible]A, VIJAYAWADA
[illegible]BLISHED FROM VIJAYAWADA, BANGALORE ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. [illegible]



ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య

సంపుటి : 31 సంచిక : 207 విజయవాడ 31-7-1966 ఆదివారం 10 పేజీలు ; 15 పైసలు

ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగాను, నమ్మకముగాను, తయారుచేయు సంస్థ.
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు.
ఆలమూరుపోస్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలుకలవు.

మిజో హిల్స్ జిల్లాలో విద్రోహ చర్యల పునః ప్రజ్వలన

భారత భద్రతా దళాలకు సాయుధ విద్రోహులకు మధ్య భారీఎత్తున కాల్పులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) షిల్లాంగ్, జూలై 30:— [illegible] షిల్లాంగ్‌కు ఈశాన్యంగా 20 మైళ్ల దూరంలో భారత భద్రతాదళాలకు, సాయుధ మిజో విద్రోహులకు మధ్య గంటన్నరసేపు భారీఎత్తున కాల్పులు జరిగినట్లు మిజో జిల్లాలోని నధాయిల్ ప్రాంతంనుంచి నేడిక్కడకు అధికారపూర్వక సమాచారం అందింది.

దాదాపు 50 మంది సాయుధ మిజో విద్రోహులు నధాయిల్‌కు ఉత్తరంగా పది మైళ్ల దూరంలోగల ఒక వంతెనవద్ద భద్రతా దళాలపై తేలిక మెషిన్‌గన్‌లు, స్టెన్‌గన్‌లు, రైఫిల్స్‌లో కాల్పులు ప్రారంభించి, గ్రెనేడ్లు కూడా విసిరారు.

వెంటనే మన భద్రతా దళాలు తమ స్థావరాలలోనుండి ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

మిజో విద్రోహులు ఇంకా అధిక సంఖ్యలో రావడం గమనించి అదనపు బలాలను పంపవలసిందిగా తమ స్థావరానికి భద్రతాదళాలు కబురు చేశాయి.

ఉభయ వర్గాలకు మధ్య గంటన్నరసేపు హోరాహోరిగా కాల్పులు జరిగాయి. అదనపు సేనలు రంగంలోకి వచ్చే టప్పటికి అప్పటికే మందుగుండు సామగ్రి నంతటినీ కాల్చివేసిన విద్రోహులు కాలికి బుద్ధిచెప్పి అడవిలోకి పారిపోయారు.

కాల్పులు జరిగిన స్థలం వద్ద మన భద్రతా దళాలు మూడు ఖాళీ చేతి గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. అవి ఏదేశంలో తయారైనవో తెలుసుకోడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

ఈ సంఘర్షణలో ఎందరు మరణించారో, గాయపడ్డారో వివరాలింకా అందలేదు.

చిత్రజగత్తు

'బీరకాయలు కిలో ఎలా యిస్తావ్?'
'కిలో లెక్కలు పోయాయండీ! కాయ అర్థరూపాయి!....'

శ్రీ విస్సా అప్పారావు కాలధర్మం

సుప్రసిద్ధ విద్యావేత్త; సంగీత శాస్త్రవిదుడు

హైదరాబాద్, జూలై 30:— సుప్రసిద్ధ విద్యానేత్త, బహుగ్రంథ రచయిత, సంగీత తత్వవిదుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల మాజీ ప్రధానాచార్యుడు, శ్రీ విస్సా అప్పారావు నేటి సాయంత్రం ఇక్కడ 6గంటల 25నిమిషాలకు స్వల్పఅస్వస్థత పిదపమరణించారు. వీరి వయస్సు 84

శ్రీ విస్సా అప్పారావు ఆకాశవాణి సంగీతశాఖ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నారు. ఆంధ్ర యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాలుగా పని చేశారు. సంగీతశాస్త్రంలో గొప్ప పరిశోధనలు చేశారు ఆయన. సంగీత శాస్త్రంపైన, విజ్ఞాన శాస్త్రం పైన ఆయన అనేక గ్రంథాలు రచించారు. క్షేత్రయ్యపదాలు వ్యాఖ్యాన సహితంగా త్యాగయ్య కీర్తనలపై గ్రంథాన్ని ఆయనరచించారు. కూచిపూడినాట్యపునరుద్ధరణ కృషిలో ఆయన ప్రత్యేక ఆసక్తి చూపారు. శ్రీ అప్పారావుగారికి ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు.

కాండ్లా, జూలై 30:—కాండ్లారేవులో కార్మికులు చిన్న సమ్మె ప్రారంభించినందున నౌకలనుండి సరకులు దించడం, సరకులు ఎత్తడం కార్యక్రమం [illegible]



పదిహేనురోజుల క్రిందట తెనాలిలో ఒక రోడ్డు ప్రక్కన ఆర్. టి. సి. కి చెందిన తెనాలి — హైదరాబాద్ 'డీలక్స్' బస్సు కూరుకుపోయిన దృశ్యం. ఈ బస్సును లాగడానికి ప్రయత్నించిన మరొక బస్సు (కుడి వైపున) కు కూడ అదేగతి పట్టింది. వీటిని ఇంకా బయటకు తీయలేదు

వార్త 4 వ పేజీలో

సౌరాష్ట్ర తీరంలో లైబీరియా నౌకకు ఘోరప్రమాదం

సముద్రశిలకు ఢీ కొని ముక్కచెక్కలైనట్టు వార్త

బొంబాయి, జూలై 30:—సౌరాష్ట్ర తీరంలో ఓఖారేవుకు ఏడు మైళ్ల దూరంలోనే కచ్ సింధుశాఖలో కొండకు ఢీకొన్న లైబీరియా నౌక శిధిలాలను భారత వైమానికదళానికి చెందిన గస్తీవిమానం ఒకటి గుర్తించింది.

గురువారంనాడు కొండకు గుద్దుకొని 'ఆల్ బెంబెల్ మైకేల్' అను ఈ నౌక రెండు భాగాలుగా బద్దలయింది.

యూరోపునుండి భారతదేశానికి అత్యవసరమైన ఎరువులను తీసికొనివస్తున్న ఈ నౌక సముద్రంలో శిధిలం కావడం దురదృష్టకరం.

నౌకసిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు వార్త [illegible]

రాజమండ్రివద్ద గోదావరికి ఉధృతంగా వరద

వంతెనక్రింద నీటిమట్టం 57.5 అడుగులు

[ఆంధ్రప్రభ విలేఖరి] రాజమండ్రి, జూలై 30:— రాజమండ్రివద్ద గోదావరికి నేటి ఉదయం వరద ఉధృతం మరీ హెచ్చింది. గతరాత్రినుండి ఇప్పటివరకు ఒకటి, రెండుసార్లు వరదప్రమాదహెచ్చరికలు ఇవ్వడం జరిగింది. గోదావరివరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. పబ్లిక్‌వర్క్సుశాఖ, రెవిన్యూ, పోలీసు, తదితరశాఖల సిబ్బంది తగు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.

నేటి ఉదయం గం. 9—30 లకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరివరద నీటిమట్టం 11.5 అడుగులు, రైలువంతెన క్రింద నీటిమట్టం 57.5 అడుగులు వున్నది. క్రమక్రమంగా వరద యింకా హెచ్చే సూచనలు కనిపిస్తున్నవి.

జూలై 29వ తేదీన గోదావరి రైలు వంతెనక్రింద 3. 5 అడుగుల నీటి మట్టం పెరిగింది. 29వ తేదీ సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్టపై గోదావరి వరదనీటిమట్టం 7.7అడుగులువున్నది. రైలు వంతెనక్రింద నీటిమట్టం 54. 5 అడుగులు వున్నది. నీటి మట్టంమరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

విద్యార్థి సంఘం కార్యదర్శి అరెస్టు

వారణాసి, జూలై 30:— బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థిసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నరేంద్రప్రసాద్ సిన్హాను నేడు పోలీసులు అరెస్టు చేశారు.

విశ్వవిద్యాలయాధికారులు పోలీసులకిచ్చిన రిపోర్టు దృష్ట్యా ఈ అరెస్టుచేయడం జరిగింది.

వాల్కాట్ డాంజీలకు 6 నెలలు శిక్ష

మద్రాసు, జూలై 30:— మద్రాసు సెంట్రల్ జైలునుండి జూన్ 24వ తేదీన తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన నేరానికి డేనియల్ హెయిరీ వాల్కాట్, జేవ్ క్లాడ్ డాంజీలకు అయిదవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు నేడిక్కడ ఆరునెలలు కారాగార శిక్ష విధించారు.

కోర్టు తీర్పును డాంజీ మౌనంగా శిరసావహించాడు. వాల్కాట్ మాత్రం మేజిస్ట్రేటుతో యిలా అన్నాడు: "మీరు కఠినకారాగార వాసశిక్ష విధిస్తానంటే నేనింకేమైనా చేస్తాను. చెప్పండి. గడువన్నా తగ్గుతుంది."

తర్వాత న్యాయమూర్తి యిచ్చిన తీర్పుప్రతి వొకదానిని యివ్వవలసినదిగా తన లాయర్‌ద్వారా డాంజీ అభ్యర్థించాడు. ఆగస్టు 1వ తేదీన తీర్పుప్రతి నిందితునికి యివ్వడం జరుగుతుందని మేజిస్ట్రేటు సమాధానమిచ్చారు.

ప్రాసిక్యూషన్ కథనం నిందితుని నేరాన్ని ఋజువుచేస్తున్నదని, ఇండియన్ పీనల్ కోడ్ 224 సెక్షను క్రింద శిక్ష విధిస్తున్నానని మేజిస్ట్రేటు శ్రీ ఉస్మాన్ అలీఖాన్ వాల్కాట్‌పై యిచ్చిన తీర్పులో పేర్కొన్నారు. మేజిస్ట్రేటు యిద్దరిపైనా విడివిడిగా తీర్పు యిచ్చారు.

300 మంది పనివారున్న సంస్థలలో చౌకడిపోలు

ఏర్పాటుకు ముసాయిదా శాసనం సిద్ధంగా ఉన్నట్టు జగ్జీవన్‌రామ్ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 30:— మూడువందల మంది లేక అంతకంటె ఎక్కువమందిపనివారు గల సంస్థలలో తప్పనిసరిగా చౌక దుకాణాలు లేదా వినిమయ వస్తు విక్రయశాలలు నెలకొల్పడానికై ఉద్దేశించిన ఒక ముసాయిదా శాసనం తయారై సిద్ధంగా ఉన్నది.

నేడు భారతీయ కార్మిక మహాసభలో ప్రసంగిస్తూ కేంద్ర కార్మికశాఖ మంత్రి శ్రీ జగజీవన్ రామ్ ఈవిషయాన్ని తెలియజేశారు.

ఈ పథకాన్ని చేపట్టవలెనని మూడేండ్లనాడు కార్మిక మహాసభలోనిర్ణయించడం జరిగింది. అయితే, దీనిని ఐచ్ఛికమైన పథకంగా పరిగణించారు. అందువల్ల దీనిని అమలుపరచడం చాలా మందకొడిగా ఉన్నది. ఇంతవరకూ ప్రయివేటు రంగంలో పనివారు 60 శాతం వరకూ, ప్రభుత్వ రంగంలో పనివారు 90 శాతం వరకూ ఈ పథకం క్రింద ప్రయోజనాలు పొందగలిగారు. ఈ విషయంలో ఒక శాసనాన్ని ప్రవేశపెడితే తప్ప పథకం సక్రమంగా అమలుజరగదని నేటి కార్మిక సమావేశంలో కార్మిక యూనియన్‌ల నాయకులు వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను మైసూరు కార్మికమంత్రి శ్రీ దేవరాజ సమర్థించారు. [illegible]లే, కారుకానాల ఏర్పాటులో యజమానులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నదీ యజమానుల తరపున శ్రీ నవల్ [illegible] వివరించారు. ఏమైనా ఈ బాధ్యతను [illegible] స్వీకరించవలసివున్నదని ఆయనఅన్నారు.

యజమానుల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నట్లైతే పారిశ్రామిక వివాదాల చట్టాన్ని [illegible] సవరించడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది.

కార్మికమంత్రి శ్రీ జగజీవన్‌రామ్ కార్మిక సమావేశంలో మాట్లాడుతూ ఈవిషయాన్ని విస్పష్టం చేశారు. ఈ చర్యవలన పనివారికి ఎంతో ప్రయోజనం చేకూరగలదని, కాగా పరిశ్రమలకు వివిధంగాను దెబ్బతగలదని ఆయన అన్నారు. యజమానుల ప్రతినిధులు తనను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఈవిషయంలో తన వైఖరి మారబోదని, చట్టాన్ని సవరించాలనే ప్రభుత్వం నిశ్చయించుకున్నదని ఆయన తెలియజేశారు.

చట్టాన్ని సవరించడం మూలంగా, యజమానులు పనివారిని తొలగించినప్పుడు, వారి విషయమై పరిశీలించి, విచారించే అధికారం ట్రిబ్యునళ్ళకు ఉంటుంది. వాళ్లను తిరిగి పనిలో చేర్చుకోమని ఉత్తర్వులు ఇవ్వడానికి లేదా వారిపై విధించిన శిక్షను తగ్గించడానికి కూడా ట్రిబ్యునళ్లకు అధికారం ఉంటుంది.

ఒక పనివానిని తొలగించే అధికారం తనకు లేనప్పుడు పరిశ్రమలలో క్రమశిక్షణారాహిత్యం ఏర్పడుతుందని చెప్తూ యజమానులు ఇందుకు అభ్యంతరం తెలుపుతున్నారు.

బెనారస్ యూనివర్సిటీ పరిస్థితిపై సోమవారం శ్రీ చాగ్లా ప్రకటన

న్యూ ఢిల్లీ, జులై 30 :— బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని నిన్నటినుంచీ నిరవధికంగా మూసివేయడానికి ఎట్టి పరిస్థితులు దారితీసినవో వివరిస్తూ, కేంద్ర విద్యామంత్రి శ్రీ ఎం. సి. చాగ్లా సోమవారం నాడు పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తారు.

బొకారోస్థానే చిన్న ఉక్కు-ఫ్యాక్టరీల స్థాపన సూచనకు తిరస్కృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 30 :— బొకారో ఉక్కు కర్మాగారాన్ని భారీ ఎత్తున నిర్మించే కంటే ఆ ప్రయత్నం విరమించుకుని దానిస్థానే రెండు మూడు చిన్న చిన్న కర్మాగారాలను నెలకొల్పడం శ్రేయస్కరమనీ, దానివలన ఉత్పత్తి వ్యయం ఎంతో తగ్గుతుందనీ, నేడిక్కడ ఉక్కు వ్యవహారాల సలహామండలిలో ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు ఒక సూచన చేశారు.

అయితే, ప్రభుత్వ ప్రతినిధి ఈ సూచనను తిరస్కరించారు.

ఈ సూచనవల్ల ఎట్టి ప్రయోజనాలు ఉండబోవని ఉక్కు శాఖ మంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ప్లానింగ్ కమిషన్‌లో పరిశ్రమల వ్యవహారాల సభ్యుడు శ్రీ ఎస్. జి. బార్వే కూడా సూచించారు.

ప్రపంచఫుట్‌బాల్ పోటీ: ఇంగ్లండు విజయం

లండన్, జూలై 30 :— ఇక్కడ వెంబ్లీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలో వరల్డ్ కపను నేడు ఇంగ్లండు గెలుచుకున్నది.

ఇంగ్లండు, పశ్చిమ జర్మనీ ని 4—2 గోల్సుతో వోడించింది. ఫుట్‌బాల్ పోటీలో ఇంగ్లండు విజయం సాధించడం ఇదే ప్రథమం.

వేజ్‌బోర్డులపై సంఘం

న్యూఢిల్లీ, జులై 30:— వేజుబోర్డు[illegible] పనిని శీఘ్రగతిని పూర్తిచేయడానికి మార్గాలను అన్వేషించే నిమిత్తం ప్రభుత్వం ఒకసంఘాన్ని నియమించ నున్నది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రావ్ నేడు కార్మిక మహాసభలో ఈ విషయాన్ని తెలియజేశారు.

నివేదికలు సమర్పించడంలో వేజుబోర్డులు బహుకాలయాపన చేస్తున్నాయనీ, ఈలోపుగా ధరలు పూర్తిగా పెరిగిపోతున్నాయనీ ఉద్యోగుల ప్రతినిధులు ఫిర్యాదుచేశారు.

నాగార్జునసాగర్ నీటిమట్టం 470 అడుగులకు పెరుగుదల

ఆగసు 3,4 తేదీలలో పరిశీలనకోసం కాలువలకు నీరు విడుదల

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూలై 30:— కృష్ణానదిలో నీరు క్రమక్రమేణా పెరుగుతూ, నాగార్జునసాగర్ వద్ద నీటి మట్టం 470 అడుగు లున్నందున కాల్వలలోకి నీటిని ఆగస్టు మూడు, నాలుగు తేదీలలోనే ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు.

పబ్లిక్‌వర్క్సుశాఖ అడిషనల్ సెక్రటరీ శ్రీ జి.ఎ. నరసింహారావు నే డీ విషయాన్ని విలేఖరులకు తెలుపుతూ ప్రధానమంత్రి ఆగస్టు 22 వ తేదీ తర్వాత ఈ కాల్వలలోని నీరు విడుదల చేయడానికి ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు.

దీనికి ప్రారంభోత్సవం చేయడానికి ప్రధానికి ఎప్పుడు వీలవుతుందో తెలుసుకోడానికి ముఖ్యమంత్రి ఆగస్టు 22 న న్యూ ఢిల్లీ వెళతారు.

శుంకేశుల ఆనకట్టమట్టం

శుంకేశుల ఆనకట్టవద్ద తగినంత నీరు వుంది. నేడు ఆనకట్టపై నీటి మట్టం 8.4 అడుగులుంది.

మాచ్ ఖండ్‌వద్ద పరిస్థితి

మాచ్‌ఖండ్ వద్ద పదారు అంగుళాల వర్షం పడినందున నిన్న అక్కడి యంత్రాలు పూర్తిగా పని ప్రారంభించాయి. అక్కడగల 5యంత్రాలు 94మెగావాట్లవిద్యుచ్ఛక్తినిఉత్పత్తిచేయగలవు

నీటి మట్టం మరీ పెరిగితే ఈ యంత్రాలు 110మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలవు. ఆగస్టు మాసాంతం నాటికి ఈ మొత్తం ఉత్పత్తి సాధ్యం కాగలదని ఆశిస్తున్నారు. ఈలోగానే నీటి మట్టం పెరిగితే అప్పుడే యంత్రాలు ఈ పూర్తి ఉత్పత్తిని సాధించగలవు.

(మిగతా 3 వ పేజీలో)

జపాన్ మంత్రివర్గం రాజీనామా

టోకియో, జూలై 30:— మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుగా జపాన్ మంత్రిమండలి సభ్యులు నేడు రాజీనామా చేశారు.

యు-2 విమానం శిథిలాలు

లాపెజ (బొలీవియా), జూలై 30 :— మంగళవారంనుండి జాడ తెలియకుండాపోయిన యు—2 గూఢచారి విమానం తాలూకు శిథిలాలు నిన్న గుర్తించారు. లాపెజునగరానికి 125 మైళ్ల దూరంలో ఈ శిథిలాలు కనిపించాయి.

కౌలాలంపూర్, జూలై 30:— మలేసియా—ఇండియాల మధ్య విమాన సర్వీసుల ఒప్పందంపై సంభాషణలు ఉభయదేశాల ప్రతినిధివర్గాలమధ్య ఆగస్టు 1 వ తేదీ సోమవారంనాడు కౌలాలంపూర్‌లో ప్రారంభమౌతాయి.

నౌకాపరిశ్రమ పరిస్థితి పరిశీలనకు ఉపసంఘం

—బోర్డు నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూ ఢిల్లీ, జులై 30 :— జయంతి షిప్పింగ్ కంపెనీ ని ప్రభుత్వం స్వాధీనపరుచుకోడం అనేది చాలా తీవ్రమైన చర్య అని, అయితే, కంపెనీ మేనేజిమెంటు అనేక అవకతవకలు చేయడం దృష్ట్యా ఈ చర్య సమర్థనీయమైనదేననీ కేంద్ర రవాణా మంత్రి శ్రీ ఎస్. సంజీవరెడ్డి నే డిక్కడ అన్నారు. ఒక వ్యక్తి తప్పుచేసినప్పుడు దాని ఫలితం ఆ వ్యక్తి అనుభవించవలసి వుంటుందని అయన అన్నారు. జయంతి కంపెనీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ నేరంచేసివుంటే పరిణామాలను ఆయన ఎదుర్కొనక తప్పదని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

జాతీయ షిప్పింగ్ బోర్డును ఉద్దేశించి, శ్రీ సంజీవరెడ్డి మాట్లాడారు.

జయంతి షిప్పింగ్ కంపెనీని ప్రారంభంలో అయిదేండ్ల వరకూ స్వాధీనపరచుకోడం జరిగినది, మూడు నాలుగు సంవత్సరాలు పట్టినప్పటికీ కంపెనీని సక్రమమైన స్థితిలో పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించగలదనీ, ఆయన అన్నారు.

జాతీయ షిప్పింగ్ బోర్డు సమావేశం నే డిక్కడ శ్రీ రఘునాథ్‌సింగ్ (ఎం. పి.) అధ్యక్షతన జరిగింది.

రూపాయి మారకం విలువ తగ్గింపు వలన షిప్పింగు పరిశ్రమకు దెబ్బ తగిలినదని పలువురు సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

షిప్పింగ్ మీద, నౌకా నిర్మాణం పరిశ్రమ మీద రూపాయి మారకం విలువ తగ్గింపువల్ల ఎట్టి ప్రభావం పడినదో పరిశీలించే నిమిత్తం ఒక ఉపసంఘాన్ని నియమించడానికి సమావేశం నిర్ణయించింది.

సమావేశంలో ఒక గంటసేపు చర్చల అనంతరం బోర్డు ఒక ఉపసంఘాన్ని నియమించింది. షిప్పింగ్ పైన, నౌకా నిర్మాణం పరిశ్రమపైన రూపాయి విలువ తగ్గింపు ఎట్టి ప్రభావం కలిగించినదో పరిశీలించి ఈ ఉపసంఘం అక్టోబరు నాటికి నివేదికను అందజేస్తుంది. ఉపసంఘంలో శ్రీ మొదలియార్, శ్రీ ఎం. ఎ. మాస్టర్, శ్రీ ఎస్. సి. సామంత, శ్రీ జె. డి. రాజాదేరి, శ్రీ సి. పి. శ్రీవాత్సవ, శ్రీ గోవిందసేఠి సభ్యులుగా ఉన్నారు.

షిప్పింగ్ పరిశ్రమకు గాను చతుర్థప్రణాళికలో రు. 90 కోట్లు కేటాయించనున్నట్లు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు శ్రీ తిర్లోక్‌సింగ్ బోర్డు సమావేశంలో తెలియజేశారు.

ఒకటి, రెండు సంవత్సరాలలో ఇండియా షిప్పింగ్‌కు దాదాపు 10 లక్షల టన్నేజి చేర్చడం జరుగుతుంది.

నైజీరియా సంక్షోభం: శాంతిస్థాపనకు రాజీ చర్చలు

లాగోస్, జులై 30 :— తిరుగుబాటు చేసిన సైన్యాలకు, ప్రభుత్వం పట్ల విశ్వాసంగల సైన్యాలకు మధ్య రేగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నైజీరియా సైనిక ప్రభుత్వం నేడు అత్యవసరంగా రాయబారాలు ప్రారంభించింది.

నైజీరియా సైనిక నాయకుడు మేజర్ జనరల్ జాన్సన్ అగ్వుయీ — ఇరోన్సి తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నందున, సంభాషణలలో వారిదే పైచేయిగా వుందని అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

తిరుగుబాటు చేసిన సైనికులు జనరల్ ఇరోన్సిని నిన్న ఉదయం పశ్చిమ నైజీరియాలోని ఇబడాన్‌నగరాన్ని సందర్శించిన సందర్భంలో పట్టుకున్నారు.

(మిగతా 3 వ పేజీలో)

పిఠాపురం డాక్టరు శర్మగారి తేలుమందు

ఆంధ్రప్రదేశమంతటా ప్రఖ్యాతి వహించిన పై తేలుమందు జి. ఓ., ఎం. యస్. నెం. 2574 హెల్త్ ది 31—10—1960న ఆంధ్రప్రభుత్వంబడి పంచాయతీలు కొనుటకు అధికారమీయబడినది. పై తేలుమందుకాక త్రాచుపాముమందు, గాయములకు, కాల్పులకు, హెమామియా, ఆయుర్వేద ఔషధములు, హెయిర్ ఆయిల్స్ దొరుకును.

విక్రయములకు:
డా. వి. యస్. లక్ష్మి
తేలుమందు డిపో [రిజిస్టర్డు]
తణుకు [ఆంధ్రప్రదేశ్]

సంగ్రహ ప్రకటనలు

పోయినవి

టేపు రికార్డరు—లెదర్ మూతుకేసు నేను 22—7—66 బెజవాడనుంచి సర్కారులో వెళ్ళుతూ గుంటూరులో ఒక తోటి ప్రయాణీకునికి టేపురికార్డరు, లెదర్ మూతు చూస్తుండమని యిచ్చి దిగి తిరిగి బండి అందుకోలేక పోయినాను. ఆయన దయచేసి తన అడ్రసు నాకు తెలిపిన యెడల నేను స్వయముగా వెళ్ళి వాటిని తెచ్చుకొని తగిన బహుమతి యిచ్చెదనని విన్నవించుకుంటున్నాను.

వి. రాధాకృష్ణమూర్తి,
I.C.F.—'B'— Shop—16
Madras-38

పుస్తకములు

అపూర్వ జ్యోతిష గ్రంధాలు

శ్రీ ఇవటూరి అయ్యన్న పంతులు గారిచే వ్రాయబడి శ్రీ ఇవటూరి షణ్ముఖరావు గారి పురాతన అనుభవములు చేర్పబడిన "జాతక ఫల మణిమంజరి" 3 భాగములు వెలువడినవి. వెల రూ. 12—50. వి. పి. పద్ధతి లేదు. సొమ్ము ముందుగా ఎం. ఓ. చేయవలెను.

శ్రీ శారదా జ్యోతిష విద్యాపీఠం
మారీసుపేట — తెనాలి—2

ప్రకటన

మెడికల్ కోర్సు 1967

'ఏ' క్లాసు రిజిష్ట్రేషను. గవర్నమెంటు రికగ్నైజుడు డిప్లొమా. ఆపరేషన్సు మొదలగునవి చేయవచ్చును. ఆఖరితేదీ, ప్రాస్పెక్టసుకురు. 1— ఎం. ఓ. డా: కె. యస్.ఆర్.ఆర్. శర్మ, భట్టిప్రోలు. గుంటూరుజిల్లా, [ఎ. పి.] అన్నిరకముల దీర్ఘవ్యాధులకు కన్సల్టింగ్ ఫీజు రు 3—

జోస్యం

ఏ ప్రశ్నకైనను జవాబు చెప్పబడును

దేవతా పూజా ప్రభావమున ఏ ప్రశ్నకైనను జవాబు వ్రాసి పంపబడును. వర్షం ఎప్పుడు వచ్చేది పూర్తిగా తెల్పబడును.

వివరములకు:
శ్రీ గాండ్ల గురప్ప (గాంధీ ప్రతిమ)
కోటవీధి — జమ్మలమడుగు (కడప జిల్లా)

WANTED

సి. డబ్ల్యు. డి. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయతీ, ప్రైవేట్ మరియు ప్రాజెక్టు డిపార్టుమెంటులలో ఓవర్‌సీయరు మరియు డ్రాఫ్ట్స్‌మెన్‌గా పనిచేసి నెల 1కి రు. 150 మండి రు.230వరకు జీతము సంపాదించుటకు శిక్షణపొందే నిమిత్తము (ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు) పి.యు. సి., ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మరియు 7 ఫారం పరీక్షలలో పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్ ఫారం కుగాను రు. 1—50 ఎం. ఓ. చేయవలెను. గవర్నమెంటు స్కాలర్‌షిప్ మరియు హాస్టలు వసతులు గలవు. (Guarantee of appointment). General mathematics విద్యార్థులు కూడా అర్హులు. 9 నెలల కోర్సు. ఇంతవరకు అప్లికేషన్ తెప్పించుకొన్న వారు, యికమీదట తెప్పించుకోబోవువారు అప్లికేషన్ పంపి సీట్లు రిజర్వు చేయనివారు 4-8-66 తేదీలోగా చేరుగావచ్చి చేరవచ్చును. క్లాసులు 4—8—66 తేదీ నుండి ప్రారంభమగును.

K. NAGABHUSHANAM (B.E.)
Principal S.C. Engineering College,
Bellary, Regd. by the Government.

సభలు—సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ఆర్. టి. సి. జాతీయ వర్కర్సు యూనియన్ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు ఆగస్టు 1 వ తేదీ సాయంత్రం గం. 6 నుండి బందరులోని కృష్ణాజిల్లా కాంగ్రెస్ భవనంలో జరుగుతవి.

* * *

భారత సోవియట్ ప్రతినిధిగా రష్యా పర్యటించి తిరిగి విజయవాడ వస్తున్న శ్రీ పోతిన వెంకట్టకి జూలై 31 వ ఉదయం గం. 7—30 లకు స్వాగత సత్కారాది కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం చౌకునుండి కొత్తపేట హిందూ హైస్కూల్ ఆవరణవరకు పూరేగింపుకూడా జరుగుతుంది. అనంతరం భారత — సోవియట్ సంస్కృతి సంఘ యాజమాన్యాన జరిగే అభినందన సభకు శ్రీ జి. కామరాజు (ఫ్లాష్‌పిస్టర్స్) అధ్యక్షత వహిస్తారు. పలువురు ప్రముఖులు ప్రసంగిస్తారు.

బెంగుళూరు, జూలై 30:— పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మైసూరు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ఒక అనధికార తీర్మానాన్ని మైసూరు శాసనసభ నేడు తిరస్కరించింది. గత ఏప్రిల్ బడ్జెట్ సమావేశంలో శ్రీ వి. సి. గౌడ (స్వతంత్ర) ఈ ఎల్పాయిం ప్రతిపాదించారు.

శ్రీ పరాభవనామ సంవత్సర
అధిక శ్రావణ శుద్ధచతుర్దశి
1966 జూలై 31 ఆదివారం
శుద్ధ చతుర్దశి ప. 11—54 వరకు
ఉత్తరాషాఢ తె 3—32 వరకు
వర్జ్యం:ప.10—39మొదలు12—02వరకు

ఆధ్యాత్మిక సంసిద్ధి

ఆధ్యాత్మిక సంసిద్ధికి రెండు పరస్పర విభిన్న రూపాలున్నాయి. ఒకదానియందు సాధకుడు నామరూపాత్మకమైన సమస్త జగత్తునుండి ఉపరమించి తనలోని ఈశ్వరతత్త్వమందు లీనమవుతాడు. రెండవదానియందాతడు సమస్త జగత్తులోనూ ఆత్మదర్శనమూ, ఈశ్వరదర్శనమూ చేస్తూ తద్వారా విశ్వాత్మకతను అందుకుంటాడు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1966 జూలై 31, ఆదివారం

గ్రామసీమల విద్యుదీకరణ

గ్రామసీమల విద్యుదీకరణ కార్యక్రమం చేపట్టడానికి ప్రత్యేక సంస్థ నొకదానిని నిర్మించడం అపేక్షణీయమనీ, అట్లు నిర్మితమైన సంస్థ పెట్టుబడికి తగిన రాబడి దృష్టితోగాక కేవలం సేవాదృష్టితో పనిచేయగలుగుతుందనీ కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖల మంత్రి డాక్టర్ కె. యల్. రావు చెప్పినదానిలో నిజమున్నది. అమెరికావంటి వివిధ సంపన్నదేశములలోసైతం ఆయన పేర్కొన్న పద్ధతినే అనుసరిస్తూ వున్నప్పుడు, అనేకవిధాలుగా వెనుకబడివున్న మన దేశంకూడా దానిని ఎందుకు అవలంబించగూడదు?

దేశంమొత్తంమీద చూస్తే విద్యుదుత్పాదనలో మనమింకా చాల వెనుకబడే వుంటున్నాము. ఉత్పాదనయైన విద్యుచ్ఛక్తిలో నూటికి తొంభయిపాళ్లు పట్టణప్రాంతాలకే వినియోగమై పోతున్నది. వ్యవసాయాభివృద్ధికంటె పరిశ్రమాభివృద్ధికి విశేషప్రాధాన్య మివ్వకుంటూ రావడమే దీనికి ముఖ్య కారణం. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికై సబ్సిడీలు కూడా ఇచ్చి విద్యుచ్ఛక్తిని సరఫరా చెయ్యడానికి పూనుకోడంతో ఇది మిక్కిలి వ్యయభరితంగా కూడా తయారయింది. ఇట్టి సన్నివేశంలో గ్రామసీమలకు చౌకగా విద్యుచ్ఛక్తి సరఫరా చెయ్యాలనే ఆశయం ఎక్కడ నెరవేరుతుంది?

వ్యవసాయాభివృద్ధిని వెనుకటివలె నిర్లక్ష్యంచెయ్యడానికి వీలు లేనిఘట్టంలోమనమిప్పుడున్నాము. గ్రామాల విద్యుదీకరణం ఇందుకు చాలా అవసరం. గొట్టపుబావుల ద్వారా భూగర్భంలోని జలాలను వ్యవసాయానికి విరివిగా వినియోగించవలసిన అవసరం ఉన్నందున ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం వస్తున్నది. విద్యుచ్ఛక్తి సప్లయిలేక, లోగడ నిర్మించబడిన బావులే పలుతావులలో సద్వినియోగంకాని దుస్థితి యేర్పడుతున్నది. బావులద్వారా వ్యవసాయాభివృద్ధి పథకాలనింకా విస్తృతం చెయ్యాలంటే, గ్రామాల విద్యుదీకరణ కార్యక్రమం తుల్యప్రాధాన్యంతో కొనసాగవలసినదే.

పెట్టుబడులకు తగిన రాబడులు ఉంటవా లేదా అని లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే ఈ మహాకార్యం త్వరితగతిని నెరవేరే అవకాశ ముండదు. సేవాదృష్టినే ప్రధానంగా పెట్టుకొని వ్యవహరించే ప్రత్యేక సంస్థయొకటి డాక్టరు రావుగారుచెప్పినట్టు నిర్మాణమైతేతప్ప గ్రామసీమల విద్యుచ్ఛక్తి అవసరాలను ప్రత్యేకదృష్టితో తీర్చడ మనేది జరగదు. కనుక ఈ సూచనను వీలైనంత త్వరలో అమలుపరచడానికికూడా ప్రభుత్వం గట్టిగా పూనుకోడం అవసరం.

విద్యుచ్ఛక్తిపుష్కలంగా ఉత్పత్తి అయితేతప్ప, దాని సరఫరా అటు పట్టణ ప్రాంతాలకూ ఇటు పల్లెప్రాంతాలకుగూడ విరివిగా జరుగ వీలుండదనేమాట నిజమే. ఇందు నిమిత్తమే, వచ్చే పదేండ్లలోనూ విపులప్రయత్నాలు జరగగలవనీ, భోపాలు, హరిద్వారం, హైదరాబాదులలో నిర్మాణమయ్యే భారీ విద్యుత్పరికరాల యంత్రాగారాలు ఉపయోగానికి వచ్చినందువల్ల విదేశాలనుండి దిగుమతుల అవసరాలు తగ్గి చౌకగా కూడా విద్యుదుత్పాదన సాధ్యపడేపరిస్థితి ఏర్పడ గలదనీ డాక్టరు రావు తెలియజేశారు. అనుకొన్నది అనుకొన్నట్టు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరడమే కావలసినది.

మన ఆంధ్రప్రదేశంలో విద్యుదుత్పాదన కార్యక్రమాలు కూడా కుంటుపడకుండా సాగడం అవసరం. శ్రీశైలం ప్రాజెక్టు వంటి జల విద్యుత్పథకాలను త్వరితగతినిపూర్తి చేయడంతోపాటు, పెక్కు థర్మల్ ప్రాజెక్టులనుకూడా ఇంకా మనం చేపట్టి నిర్వహించకపోతే, అనావృష్టివంటి గడ్డుపరిస్థితులలో మన రాష్ట్ర వ్యవసాయిక, పారిశ్రామికాభివృద్ధి నిరంతరాయంగా కొనసాగనేరదు. ఇప్పుడు కురుస్తున్న భారీవర్షాల ఫలితంగా ఇన్నాళ్లూ రాష్ట్రములోవున్న విద్యుచ్ఛక్తి కోత రద్దుకానుండడం సంతోషదాయకమే. కాని, లోగడ మనం అనుభవించిన యిబ్బందుల వంటివి పునరావృత్తం కాకుండా వుండాలంటే, ఆంధ్రప్రదేశం విద్యుదుత్పాదనలో కూడా విస్తృత కార్యక్రమాలు చేపట్టి నిర్వహించడంకంటె మార్గాంతరంలేదు.

జాన్సన్—విల్సన్ చర్చలు సమాప్తి

వాషింగ్‌టన్, జూలై 30:—భారత కాలమానం ప్రకారంశుక్రవారంరాత్రి 12—45 నిమిషాలకు ప్రెసిడెంట్ జాన్సన్ ప్రధాని విల్సన్‌లమధ్య చర్చలు సమాప్తమైనాయి. అంతకుముందు బ్రిటిష్ ప్రధాని గౌరవార్థం విందుజరిగింది.

ప్రెసిడెంట్ జాన్సన్, వైస్—ప్రెసిడెంట్ హంఫ్రీ జేపీ చర్చల అనంతరం, వైట్ హౌస్ వెలుపల బ్రిటిష్‌ప్రధానికోసమై వున్న కారు వద్దకువచ్చి ఆయనకు వీడ్కోలుయిచ్చారు.

ఉభయదేశాల నాయకులు దీర్ఘకాలం కరచాలనం చేసుకున్నారు. "సెలవు. విమానాదాయం విషయంలో మీకు విజయం చేకూరుగాక! మిమ్ములు తెలియ పరుస్తుండండి" అని సెలవు తీసుకున్నారు.

అనంతరం బ్రిటిష్ రాయబార కార్యాలయానికి వెళ్ళేముందు బ్లాంయిర్ హౌస్‌లో పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో శ్రీ విల్సన్ ప్రసంగించారు.

ఉభయదేశాల శ్రేయస్సుకు మన అభేద్యమైన ఐక్యత అవసరంఅని ప్రెసిడెంట్ జాన్సన్ విందుసందర్భంగా పేర్కొన్నారు.

శాంతిభద్రతలకై మనఉభయదేశాలు సన్నిహితంగా కృషి చేశాయి. ఇకపైకూడా అట్టే మనకృషిని కొనసాగిద్దాం అన్నారాయన. ఎగుమతి దిగుమతుల చెల్లింపులసమస్యపై బ్రిటిష్‌ప్రధాని చర్యను ప్రస్తావించి 'ఆయన ఒక మహాపురుషుడు' అని ప్రెసిడెంట్ జాన్సన్ ప్రశంసించారు.

ఆస్పత్రినుంచి శ్రీ దత్ విడుదల

హైదరాబాద్, జూలై 30:— ఇటీవల వరంగల్ వద్ద కారు ప్రమాదానికి గురి అయిన ఆంధ్రబ్యాంక్ చైర్మన్ శ్రీ కె. యస్. దత్‌ను నేడిక్కడ నర్సింగ్ హోమ్ నుంచి విడుదల చేశారు. ఆయన సోమవారంనాడు విశాఖపట్నానికి వెళతారు.

ఆగస్టు 2 న మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్, జూలై 30:— రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 2 వ తేదీ మంగళవారం సాయంత్రం 3—30 గంటలకు జరుగుతుంది.

పెట్టుబడి ఖర్చును పరిమితం చేయక తప్పదు

ద్రవ్యోల్బణ స్థితిని అదుపులో పెట్టడానికి రిజర్వుబ్యాంకు గవర్నర్ సూచన

బొంబాయి, జూలై 30:—విదేశ సహాయంపై ఆధారపడడం తగ్గించి, పెట్టుబడుల విధానాన్ని సవరించడంతోపాటు వ్యయకల్పన ద్వారా ద్రవ్యోల్బణపరిస్థితి అదుపులో పెట్టడానికి తగిన విధానాన్ని అనుసరించడం నేటిపరిస్థితులలో అవసరమని రిజర్వుబ్యాంకు గవర్నర్ శ్రీ టి. సి. భట్టాచార్య గతరాత్రి విజ్ఞప్తిచేశారు.

బొంబాయి బ్యాంకర్ల వార్షికసమావేశంలో ప్రసంగిస్తూ ఇటీవల అనుభవాన్ని పురస్కరించుకొని భవిష్యత్తులో మన శక్తికిమించి ఖర్చు పెట్టరాదని హెచ్చరికచేశారు.

పెట్టుబడి ఖర్చును తగ్గించాలన్న సలహా యిచ్చినంత మాత్రాన అభివృద్ధివేగం తగ్గించాలని భావించరాదని శ్రీ భట్టాచార్య విజ్ఞప్తి చేశారు.

ధరలపెరుగుదలకు అవకాశంలేకుండాతక్కువ పెట్టుబడితో పథకాన్ని అమలు జరిపినప్పుడు వాస్తవానికి అది తక్కువ పెట్టుబడి అనిపించుకోదని అన్నారు.

నేటి క్లిష్టపరిస్థితులలో విదేశ వాణిజ్యరంగంలో రకరకాల మారకం రేట్లను అనుసరించే బదులు రూపాయి మారకం రేటునుతగ్గించడం సరిఅయినచర్య అని శ్రీ భట్టాచార్య స్పష్టంచేశారు.

రూపాయివిమారకం రేటు తగ్గించడంవల్ల ఆర్థిక వ్యవస్థలోని అస్తవ్యస్త ధోరణులు వెంటనేరూపుమాసిపోగలవనిఆశించడం పొరపాటని అన్నారు.

ఆర్థిక చిక్కులకు మూలకారణం ఎక్కడే అసలు సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. తక్షణం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పెట్టుబడిఖర్చును పరిమితం చేయడం అవసరం' అని సూచించారు శ్రీ భట్టాచార్య.

పెట్టుబడి కార్యక్రమంవిస్తృతం కావడంవల్ల ఆర్థికరంగంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిఎక్కువయినదని వివరించారు.

ఆర్థికాభివృద్ధికై పెట్టుబడులను పెంచడం అభిలషణీయమే అయినా ఒకపరిమితి మించితే అది ప్రమాదకరం అవుతుందని శ్రీభట్టాచార్య హెచ్చరికచేశారు.

ఆర్థిక సహాయాన్ని అందించే దేశాలవైఖరిలో మార్పు వచ్చినసంగతిని గుర్తించాలనితమ సహాయాలని అనుగుణంగా విదేశ వ్యవహారాలలో నిర్దిష్టలక్ష్యాలను అందుకోవాలన్న ధోరణి వ్యక్తమవుతున్నదని శ్రీ భట్టాచార్య అన్నారు.

సివిల్‌సర్జన్ల ప్రైవేటు ప్రాక్టీస్ నిషేధిస్తూ ఉత్తర్వు

త్వరలో వెలువడనున్నదని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జూలై 30:— సివిల్ సర్జన్ల ప్రయివేటు ప్రాక్టీసును నిషేధిస్తూ త్వరలో ఒక ప్రకటన వెలువడ నున్నదనీ, డాక్టర్లపట్ల ప్రజావిశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి ఈ ప్రకటన వెలువడ నున్నదనీ ఈ ప్రకటనను డాక్టర్లు సుహృద్భావంతో లక్ష్యంచేసుకోవాలనీ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గాంధీ వైద్యకళాశాలవిద్యార్థుల, పూర్వవిద్యార్థుల యూనియన్లకు నిన్న సాయంకాలం ప్రారంభోత్సవంచేస్తూ తెలియజేశారు.

గ్రామసీమలలో పనిచేయడానికి డాక్టర్లు సిద్ధంగా ఉండాలనీ, పట్టణాలకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకూడదనీ ముఖ్యమంత్రి సలహాయిచ్చారు.

ఈ సమావేశానికి ఆరోగ్య శాఖమంత్రి శ్రీ వై. శివరామప్రసాద్ కూడా హాజరైనారు.

క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ఎన్. మూర్తి విద్యార్థులకు సలహాయిచ్చారు.

ఆయుర్వేద వైద్యమండలి బిల్లు

లోకసభలో చర్చలు

న్యూఢిల్లీ, జూలై 30:— ఆయుర్వేద వైద్యశాస్త్రాభివృద్ధికి ప్రభుత్వం తగిన దోహదంచెయ్యలేదని, లోకసభలో కాంగ్రెసు ప్రతిపక్షసభ్యులందరూ ఏకగ్రీవంగా విమర్శించారు.

అఖిలభారత ఆయుర్వేద వైద్యబిల్లుపైన ప్రజాభిప్రాయం సేకరించవలసిందిగా కాంగ్రెసు సభ్యులు శ్రీ ఏ. టి. శర్మ చేస్తున్న చర్చపూర్తి రాకపూర్వమే, చాలామందిసభ్యులు పాల్గొని అల్లోపతి పట్టభద్రులకువలెనే ఆయుర్వేదపట్టభద్రులకున్నూడా అధికారహోదా యివ్వకపోతేఆ శాస్త్రం అభివృద్ధి చెందదనే భావంవెలిబుచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు [illegible] కొరవడంవల్ల ఆయుర్వేదంపైన చిన్నచూపు పడిందని కూడా వీరు హెచ్చరించారు.

ఆయుర్వేదంపురాతనశాస్త్రం మాత్రమే కాదు, ఈ వైద్యంభారతీయులకు ఎంతో అనుకూలంగానూ, అందుబాటుగానూవుంటుందనికూడా అభిప్రాయపడ్డారు. శ్రీ శర్మ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అఖిలభారత ఆయుర్వేద వైద్యమండలిస్థాపించాలనీ, ఆయుర్వేద వైద్యుల రిజిష్టరు అఖిలభారతస్థాయిలో ఏర్పాటుచేయాలని కోరుతోంది.

సెషన్సుకోర్టు ఉత్తర్వుకు హైకోర్టు ఆమోదం

హైదరాబాద్, జూలై 30:— కృష్ణాజిల్లా సెషన్స్‌జడ్జి జారీచేసిన ఉత్తర్వును బుధవారం హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ మీర్జా ఆమోదించారు.

పోలీసు డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ కె. ఎస్. రామారావు, క్రైమ్‌బ్రాంచి లీగల్ అడ్వయిజర్ శ్రీ బి. రామచంద్రరావు, మరి 17 గురిపై, విచారణ జరపాలని శ్రీ వడ్లమూడి కుటుంబరావు చేసిన ఫిర్యాదును విచారించవలసిందిగా అవనిగడ్డ మున్సిఫ్ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ కృష్ణా సెషన్స్‌జడ్జి ఉత్తర్వు జారీచేశారు. ముద్దాయిలలో పన్నెండుమంది ఆఫీసర్లు. వీరిలో చాలామంది పోలీసుశాఖకు చెందినవారు.

మున్సిఫ్‌మేజిస్ట్రేటు ఈ ఫిర్యాదును కొట్టివేశారు. ఏదో నెపంకటి వగతీర్చుకోవడానికి ఫిర్యాదుచేసినట్టు పేర్కొంటూ కొట్టివేశారు. కొన్ని ఆరోపణలను సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేటు విచారించాలన్నారు.

కుట్ర, హాని, అక్రమ నిర్బంధం జరిగినట్టు ఆరోపణలు.

డివిజన్‌లో సెషన్సుజడ్జి తదుపరి విచారణ జరపాలని ఆదేశించారు.

ఈ ఫిర్యాదు కొట్టివేయడానికి మేజిస్ట్రేటు పేర్కొన్న ఏ ఒక్క కారణం బలమైనదిగా కనుపించడంలేదని వివరిస్తూ న్యాయమూర్తి శ్రీ మీర్జా సెషన్సుజడ్జి ఉత్తర్వును ఆమోదించారు.

'సుకర్నో ప్రకటనను ఖాతర్ చేసేదిలేదు'

మలేసియా ప్రధాని టుంకూ అబ్దుల్ రహమాన్ వ్యాఖ్య

కౌలాలంపూర్, జూలై 30:— మలేసియాపట్ల దురాగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఆదేశంపట్ల ప్రతిఘటనోద్యమాన్ని ఇండొనీసియా ఇకముందుకూడా కొనసాగించగలదని ప్రెసిడెంట్‌సుకర్నో గురువారంనాడుచేసిన ప్రకటనసుఖాతరుచేయవలసిన అవసరంలేదని టుంకు అబ్దుల్‌రహమాన్ నేడుస్పష్టంచేశారు.

బాంకాక్‌లో మలేసియా డిప్యూటీ ప్రధాని అబ్దుల్ రజాక్‌కు యిచ్చిన హామీని ఇండొనీసియా ప్రభుత్వం పాటించగలదని తాము విశ్వసిస్తున్నామని అందుచేతనే సుకర్నో ఆవేశంతో చేసిన ప్రకటనను లెక్కచేయడంలేదని టుంకూ అబ్దుల్ రహమాన్ అన్నారు.

సమైక్య మలయా జాతీయ సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ సుకర్నో ప్రకటనను మలేసియా ప్రధాని ప్రస్తావించారు. బాంకాక్‌లో మలేసియా ప్రతిఘటనోద్యమానికి స్వస్తిచెబుతూ ఇండొనీసియా, మలేసియా ప్రతినిధులమధ్య ఇటీవల కుదిరిన ఒడంబడికను పాటించగలమనిసుహార్తో మొదలైన ఇండొనీసియా నాయకులు పదేపదే హామీ యిచ్చారు. సుకర్నోమాత్రం హఠాత్తుగా రెండురోజుల క్రిందట తన మామూలు ధోరణిలో మలేసియాపట్ల ప్రాతికూల్యాన్ని ప్రకటించారు.

బొంబాయిలో సంత్ ఫతేసింగ్

స్థానిక పంజాబీల అఖండ స్వాగతం

బొంబాయి, జూలై 30:— అకాలీనాయకుడు సంత్‌ఫతేసింగ్ నేటి ఉదయం ఢిల్లీనుంచి రైలులో, ఇక్కడకు విచ్చేసిన సందర్భంలో ఆయనకు అసంఖ్యాకమైన స్థానిక పంజాబీలు అఖండస్వాగతంచెప్పారు. ఆయననుపూలమాలాలంకృతులనుచేసి దాదర్‌లోని గురుద్వారావరకు పూరేగింపుతో తీసుకుని వెళ్లారు.

ఆయన ఇక్కడ మూడురోజులు గడిపి, ఆగస్టు 2 వ నాందేడ్‌వెళ్ళి, అక్కడనుంచి కలకత్తా వెడతారు.

బొకారో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడి

లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు

న్యూఢిల్లీ, జూలై 30:— దస్తూర్ కంపెనీవారు బొకారో ఫ్యాక్టరీ వ్యయం తగ్గింపుపైన సమర్పించిన కొన్నిసూచనలు సోవియట్ అధికారులపరిశీలనలో వున్నవని నిన్న లోకసభలో ఇనుము, ఉక్కు శాఖామంత్రి శ్రీ టి. యన్. సింగ్ శ్రీ మధు లిమాయేకు వ్రాతమూలకంగా సమాధానమిస్తూ తెలియజేశారు.

భారతీయ సలహాదార్ల సిఫార్సును రష్యనులు అమోదించేయెడల వ్యయంలో ఏమాత్రం తగ్గగలదు అని శ్రీ లిమాయే ప్రశ్నించారు.

రష్యా రూపొందించిన బొకారో ఉక్కు ఫ్యాక్టరీ ప్రథమదశ ప్రాజెక్టు నివేదికలో చేయబడిన మార్పులతోసహా అమోదింపబడినదని, దానినమసరించి అయ్యే వ్యయం రు. 6214 మిలియన్‌లు. రూపాయి విలువ తగ్గింపు అనంతరం, దానివ్యయం రు. 6800 మిలియన్‌లు కాగలదని అంచనా వేయబడింది.

ఈ ఫ్యాక్టరీకి ప్రథమ దశలో విదేశద్రవ్య మారకం, గనులతోసహా రు. 1814 మిలియన్‌లు అవసరం కాగలదు.

సోవియట్ ప్రాజెక్టు నివేదికను ఒక సాంకేతిక సంఘం పరిశీలించింది. దాని అవసరాలకు సంబంధించి దేశీయంగా లభించగల సామగ్రులను బొకారో స్టీల్ లిమిటెడ్‌కు చెందిన ఇంజనీర్లు పరిశీలించారు. సాంకేతికాభివృద్ధి డైరక్టరేట్, దస్తూర్‌కంపెనీ, రాంచీలోని భారీ యింజనీరింగ్ కార్పొరేషన్ ప్రతినిధులుకూడా వాటిని పరిశీలించారు. దాని కవసరమైన భారతీయ, సోవియట్ సరఫరాలను తుదిగా నిర్ణయించడానికి అనేకమంది ఉత్పత్తిదారుల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించబడిందన్నారు.

ఆగస్టు 1 వ తేదీన అతివాద కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం

న్యూఢిల్లీ, జూలై 30:—అతివాదకమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ఆగస్టు ఒకటవతేదీ నుంచి మూడు రోజులపాటు ఇక్కడ సమావేశం కానున్నది.

ఆ సమావేశంలో ఆహారపరిస్థితి, రూపాయి విలువ తగ్గింపు, ధరలపెరుగుదల, వివిధరాష్ట్రాలలో సమ్మెలు, బంద్‌ల రూపంలో ప్రజాఉద్యమం మొదలగు అంశాలపై చర్చ జరుగుతుంది.

ఈ విషయాలుగాక సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లను కూడా సమావేశం యోచిస్తుంది.

విజయవాడలో శనగపప్పు, గోధుమల పంపిణీ

విజయవాడ, జూలై 30:— విజయవాడలో యీనెల రెండవ పక్షంలో పంచదారతో పాటుగా వచ్చి శనగపప్పు, గోధుమలు కూడా యివ్వవలసినదిగా సభు కలెక్టరుగారి ఉత్తర్వులు, పర్మిట్లు యిస్తుండే డీలర్లకు అందుచున్నవి. పంచదారపర్మిట్లు లోగానే వచ్చినందువల్ల పంచదార సంపిణీ జరుగుతున్నదని. అందువల్ల పంచదారమాత్రమే తీసుకువెళ్ళిన పంచదార గుర్తింపు కార్డుదారులు మరల తమ దుకాణములకు వెళ్ళి వచ్చి శనగపప్పు, గోధుమలు కూడ ఆగస్టు నెల 3 వ తేదీలోగా తీసుకు వెళ్ళగలందులకు కోరుచున్నామని విజయవాడ కాఫీ, రిటయిలు కిరాణా అండ్ జనరలు మర్చంట్సు అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కానిసెట్టి వెంకటేశ్వరరావు తెలియజేస్తున్నారు.

గుల్మార్గ్ వద్ద మరొక లేబరేటరీ

డాక్టర్ శారాభాయ్ ప్రకటన

శ్రీనగర్, జూలై 30:— గుల్మార్గ్ వద్ద 12 వేల అడుగుల ఎత్తున ఒకచిన్న పరిశోధనాగారాన్ని నెలకొల్ప నున్నట్టు అణుశక్తిసంస్థ చైర్మన్ డాక్టర్ విక్రమ్‌శారాభాయ్ నిన్న ఇక్కడ పేర్కొన్నారు.

విజ్ఞానశాస్త్రజ్ఞుల సమావేశంలో ప్రసంగిస్తూ గుల్మార్గ్ వద్దవున్న పెద్ద పరిశోధనాగారం ఈ చిన్న లేబొరేటరీల మధ్య విద్యున్మార్గం ద్వారా సంబంధం నెలకొల్పడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

టోకియో, జూలై 30:—టోకియోలో చర్చలు ముగించుకొని సోవియట్ విదేశాంగ మంత్రి గ్రోమికో మాస్కో చేరుకొన్నారు.

టోకియోలో వారంరోజులపాటు గ్రోమికో గడిపారు.

ఎక్కడికి వెళ్లినా నాకు సుస్వాగతం

శ్రీ కామరాజ్ హర్షం

మాస్కో, జూలై 30:—"నే నిక్కడవున్న కొద్దిరోజులలో చాలా నగరాలు సందర్శించాను. నే నెక్కడికివెళ్లినా సామాన్యప్రజానీకం, రైతులోకం, కార్మికబృందం ఎంతో సుహృద్భావాన్ని ప్రదర్శించారు.

సోవియట్ ప్రజలు భారతీయుల యోగక్షేమాలమీద ఎంత ఆసక్తి కలిగివున్నారో, భారతదేశం ఆర్థికంగా బలపడాలని వారెంతో ఉత్కంఠ ప్రకటిస్తున్నారో నాకు విపులంగా తెలిసింది—అని ఇండియన్ ఛార్జి—డి ఎఫైర్సు శ్రీ ఆర్. జయపాల్‌చేసిన విందు సందర్భంలో ప్రసంగిస్తూ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కామరాజు అన్నారు.

నెహ్రూజీ నాయకత్వంక్రింద అభివృద్ధిచెందిన ఇండియా—సోవియట్ మైత్రి దినదినాభివృద్ధి చెందుతున్నది. సోవియట్ ప్రజలకు భారతదేశంమీద గొప్ప గౌరవభావమున్నదనే సంగతి నే నిక్కడికి రాకముందుకూడా తెలుసు. నేను స్వయంగా వచ్చి చూచినతర్వాత ఆ భావమెంతటి గభీరత పూర్తిగా అర్థమైంది.

ఉభయదేశాలమధ్యగల స్నేహభావాన్ని అభివృద్ధిచేసుకొనేందుకు తన కే అవకాశం కల్పించినందుకు సోవియట్ ప్రభుత్వానికీ, పార్లమెంటుకూ, కమ్యూనిస్టుపార్టీకీ శ్రీ కామరాజు కృతజ్ఞత తెలియజేశారు.

పార్లమెంటరీ వర్గ అధ్యక్షుడు ఇవాన్ స్పిరిడోనోవ్ ప్రసంగిస్తూ— కామరాజు మాకు గౌరవపాత్రుడైన అతిథి—ఉభయ దేశాల మధ్య స్నేహభావం అభివృద్ధి చెందుతుందనడంలో సందేహంలేదు—అన్నారు.

శ్రీ జయపాల్ ప్రసంగిస్తూ— ఈ ఉభయ రాజ్యాల స్నేహం నిజ దేవదారువృక్షంలాగా ఎత్తుగా, అందంగా పెరగాలి. భారతదేశపు వటవృక్షంలాగా విస్తరిల్లాలి—అన్నారు. శ్రీ కామరాజు ఇక్కడవున్న 'ఆసియా ప్రచారసంస్థ' ను దర్శించారు. సాయంత్రం ఆయన గౌరవార్థం సోవియట్— ఇండియన్ మైత్రీసంఘం ఏర్పాటుచేసిన సభకు హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు గఫరోవ్ భారతదేశానికి సంబంధించిన ఈ సంఘ కార్యక్రమాలు తెలియపరిచారు.

ఎన్నికల గుర్తుపై సుప్రీం కోర్టుకు అప్పీలు

యస్. యస్. పి. కి అనుమతి

న్యూఢిల్లీ, జూలై 30:— 'గుడిసె'ను పి. ఎస్. పి. ఎన్నికలగుర్తుగా ఆమోదిస్తూ ఎన్నికలసంఘం జారీచేసిన ఉత్తర్వును రద్దుచేయడానికి తిరస్కరిస్తూ పంజాబ్ హైకోర్టు ఇచ్చినతీర్పుపై అప్పీలుచేసుకోవడానికి సంయుక్త సోషలిస్టుపార్టీకి సుప్రీంకోర్టు అనుమతి నిచ్చింది.

పి. యస్. పి., యస్. యస్. పి. ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ [illegible] 'గుడిసె'ను [illegible] 1965 లో కొత్తపార్టీని నెలకొల్పారు.

యస్. యస్. పి. ఎన్నికల గుర్తయిన 'గుడిసె'ను, పి. యస్. పి. ఎన్నికలగుర్తుగా చేయడానికి ఎలక్షన్ కమిషన్‌కు అధికారంలేదని యస్. యస్. పి. వాదన.

పే కమిషన్ 'నత్తనడక'

రాష్ట్ర ఉపాధ్యాయసంఘ కార్యవర్గ ఆక్షేపణ

హైదరాబాదు, జూలై 29:— హనుమకొండలో సమావేశమైన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ కార్యనిర్వాహకవర్గంవారు పేకమిషన్ నత్తనడకపట్ల తమ అసంతృప్తిని ప్రకటిస్తూ, త్వరలో పని పూర్తిచేసి ఉద్యోగులలో చెలరేగుతున్న అసంతృప్తిని శాంతింపచేయవలసిందిగా కోరారు. అవసరాన్నిబట్టి వేతననిర్ణయ పద్ధతి అమలులోకి తేవడానికి దశలవారీగా ఒక కార్యక్రమాన్ని కూడా వారు రూపొందించారు.

రూపాయి విలువ తగ్గింపును విమర్శించారు. శ్రీ డి. సత్యనారాయణ అధ్యక్షత వహించిన యీ సభ జనరల్ సెక్రటరీ శ్రీ పి. ఆంజనేయులు వందన సమర్పణతో ముగిసినది.

హైదరాబాద్ నూనెల మార్కెట్

హైదరాబాద్, జూలై 29:— ఈరోజు నూనెల మార్కెట్‌లో ధరల మార్పులు క్రమంగా సాగాయి. విత్తులు సరఫరా తక్కువ కావడంతో నూనెల ధరలు పెరిగాయి. టోకు వనస్పతి ఉత్పత్తిదారులనుండి గిరాకీ అధికంగా వున్నది. ధరలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి:

వేరుశనగకాయలు (పొలితకం) రు. 197 లు, సమ్మర్‌కు రు. 188 (80 కిలో), ఆముదాలు రు. 152లు, 'మహువా' విత్తులు రు. 164 (100 కిలో), వేరుశనగ నూనె రూ. 49 లు, ఆముదం రూ. 33.50 (10 కిలో), వేరుశనగపిట్టు రూ. 48—50, ఆముదంపిట్టు రు. 32—50 (70 కిలో), వేరుశనగనూనె (టాంకు)రూ. 478, మహువానూనె (టాంకు) రు. 432 లు.

ఇభరాజు— విదేశీ...

ఉదకమండలం, జూ... పరిస్థితులను ... గిరికి వచ్చిన ఒక జ(ర్మన్) ప్రెట్జ్ క్రాంపే ఇక్కడికి ... దూరంలోవున్న అనైమ... వన్యగజం ఆగ్రహానికిగురై నిన్న ఇక్కడికి అందిన ... తున్నది.

నీలగిరి వన్యమృగ జీవిత... సంఘాధ్యక్షుడు శ్రీ ఆర్. ... ఆ అడవులలోకి వెళ్ళారు. ... వారిరువురు అచటి వన్యమృగ... తిలకిస్తుండగా ఆకస్మికంగా... ప్రత్యక్షమై వారిరువురి ... ఇరువురు పరుగెత్తారు. కాని జర్మన్ శాస్త్రవేత్త వెంటమ్... కుమ్మి చంపివేసింది.

దేవాదాయశాఖ స్థల పురాణ ప్రచురణ

మంత్రి నరసింహారావు

తిరుపతి, జూలై 30:— ఆం... లోని వివిధ దేవాలయాల, స్థలపురాణను దేవాదాయశాఖ చేపట్ట మున్న దాయ శాఖమంత్రి శ్రీ పి. వి. నర... 'ఆంధ్రప్రభ' విలేఖరికి తెలిపారు. యన్నై ఒక సంపాదకసంఘం ఏర్పా... బడినదని వెల్లడించారు. (వ

రూకవిలువ తగ్గింపు సింగపూర్ ప్రశం...

సింగపూర్, జూలై 30:— భా... ప్రభుత్వం రూపాయి మారకంరేటును ...చడం 'సాహసోపేతమైనచర్య అయిన... సక్రమమైనద'ని సింగపూర్ ఆర్థిక... అభివర్ణించారు.

భారతదేశంతో ఎగుమతుల అభి... ఈ చర్య నిస్సందేహంగా తోడ్పడగలదని ఆ... పేర్కొన్నారు.

గ్రహబలం

1—8—66 సోమవారం

ఉదయం: వృత్తి, వ్యాపార, విద్యా, గీ వాయిద్యాది కృషులకు ప్రయాణాలకు మంచిది. సాయంత్రం క్రొత్తవారితో ఏవిధమైన వడంబడికలకు వప్పందాలు కూడదు. ప్రయాణాలు అధికారుల సందర్శనాలు అంతగా అనుకూలించవు.

మేషం: మీ ప్రయత్నాలకు అనుకూలమైనదినం. కొంచెం శ్రమతోవైనా ఉపయోగం, కనుపిస్తుంది. వ్యవహారానుకూలం, వృత్తిలో సంఘంలో గౌరవం లభిస్తుంది.

వృషభం: ప్రయత్నం మానుటకా! మరొ సొప్పదు. పనులు జరుగుటలో విదానం వ్యయ ప్రయాసలునూ, తప్పవు. వృత్తి కార్యక్రమాలను ఏదోవిధంగా ముగించుకొని బయటపడుతారు. దైవానుగ్రహమున వ్యతిరేకం అంటూ ఏదీ ఉండదు.

మిథునం: విధి, విచిత్రంగా మోసంజేస్తుంది. ఎంతో ఆశపెట్టుకుని ఎదురుచూస్తున్న వ్యవహారాల్లో మీనమ్మకాలు తారుమారు కావచ్చు. వృత్తిలో అనుకూలించే సమయముకాదు. వృథా శ్రమపడకండి. అజాగ్రత్తవల్ల నష్టం.

కర్కాటకం: చెదరిపోతున్న వ్యవహారాను నేర్పుతో చక్కబెట్టుకొన గలుగుతారు. అనేక సందర్భాలలో మీమాటకు గౌరవం లభిస్తుంది. వృత్తిలో శ్రమకుతగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. ప్రయాణాలు లాభదాయకమవుతవి.

సింహం: వ్యవహారాలలో తీవ్రమగు పోటీతప్పదు విస్తున్నా చివరకు జయం మీవైపే మొగ్గుతుంది. సమయంలో మంచిస్నేహం, ధనసహాయం లభించి గౌరవం, మనశాంతి దక్కుతుంది. వృత్తిలో క్రమాభివృద్ధిని సాధించకలుగుతారు.

కన్య: మోక్షవిలో ఆశించినంతగా ఫలితం కనుపించకపోయినా నిరుత్సాహపడవలసిన పరిస్థితి కలుగదు. అవసరములకు తగిన ఆదాయము అందివచ్చి మనసుకు స్థాయిచిక్కుతుంది. జూదంవంటి వ్యాపారాల జోలికి పోవద్దు.

తుల: ఈ దినంకూడా అంతగా అన కూలిస్తుందని తోచదు. బంధువర్గాలతో అనవసరమైన వాదాలువస్తవి. ఆవేశాలకు లోను కావద్దు వృత్తి కార్యకలాపాలు సహజంగా సాగిపోతవి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించి, తలచిన పనులు, ప్రయత్నాలు సక్రమంగా నెరవేరుతవి. వృత్తిలో శ్రమకుతగ్గ ప్రయోజనం పొందకలుగుతారు. శుభ వార్త లందుతవి. సుఖ సంతోషాలు లభిస్తవి.

ధనస్సు: ఎంత సౌమ్యంగా ఉండవలసినా ఏదోనొక సందర్భంగా మీ ప్రవర్తనలో తొందరపాటే సంభవిస్తుంది. వ్యవహారానుగూర్చి ప్రయాణాలను గూర్చి విశేషంగా ధనవ్యయం అవుతుంది. వృత్తిలో చెప్పదగిన ఆధిక్యత కనబడదు.

మకరం: ఆలోచనలకు తగిన అవకాశం. అవసరములకు కావలసినఆదాయం. సహకరించి సాయపడు స్నేహం వృత్తిలో శ్రమకుతగ్గ ప్రయోజనం సమకూరుతవి.

కుంభం: ఎదుటివారి మాటలనమ్మి మధ్యలో ఇరుకున బడే వ్యాపారము తలపెట్టకండి. వృత్తిలో అనుకూలించే దినం కాదు. వృథా కలహాలు ఖర్చులు సంభవిస్తవి.

మీనం: మీరు ప్రయత్నించక పోయినా దైవికంగా కొంతమేలే జరుగుతుంది. తలచని తలంపుగా ద్రవ్యము సమకూరి స్వస్థత చిక్కుతుంది. ప్రయాణాలు లాభదాయకమవుతవి.



శాంతియుత ప్రయోజనాలకే రోదసీ పరిశోధనల పరిమితం

జెనీవా సమావేశంలో భారత ప్రతినిధివర్గ నాయకుని ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూలై 30:— అంతరిక్షంపై ఎట్టి ఒప్పందం కుదిరినా దాని పరిధి మొత్తం ఇతర గ్రహాలతోపాటు రోదసీ మండలం అంతటినీ శాంతియుత ప్రయోజనాలకే వినియోగించే వీలుకల్పించాలని రోదసీ వ్యవహారాలకు సంబంధించిన మిత్రరాజ్యసమితి న్యాయ సంఘానికి ఇండియా ప్రతిపాదించింది.

భారత ప్రతినిధివర్గ నాయకుడు డాక్టర్ కె. కృష్ణారావు ఈ ప్రతిపాదనచేస్తూ ఇట్టి వీలుకల్పించలేని ఒప్పందం — భూతలంపై యుద్ధ సన్నాహాలు రోదసికి విస్తరించరాదని వాంచిస్తున్న వర్ధమానదేశాలకు అర్ధరహితంగా తోచగలదని అన్నారు.

ఈ సంఘం రెండువారాల చర్చలు నిన్న జెనీవాలో సమాప్తమైనవి. అమెరికా, రష్యాల మధ్య ఒప్పందం పాఠం మొదటి పఠనం ఈ సమావేశంలో ముగిసింది.

ఒప్పందం ముసాయిదాను రూపొందించడానికి ఈ కమిటీ ప్రైవేటు సమావేశం జరుపుతుంది.

రోదసీ పరిశోధనలు జరిపే దేశాలకు, సంఘంలో ఇతరదేశాలకు మధ్య అభిప్రాయ బేధాలు తలఎత్తాయి.

కారపదార్థాలకే తెలుసు కడుపునొప్పి ఎంత బాధాకరమో.
కడుపును బాధించిన నెప్పులను, బాధలను తొలగించు దివ్యౌషధం ఇదిగో.
పదమూడేళ్లుగా భారత దేశంలో తయారుచేయబడుతుంది.
బాక్లా
భారత ప్రభుత్వ రిజిస్టర్డ్ నం. 168344
వేలాది బాధితులకు ఋజువైన ఔషధం
అన్నహీనతకు, ఉదరశూల, లివరులో నెప్పి, పుల్లత్రేన్పులు, గుండెమంట, కడుపులో త్రిప్పుట, అజీర్ణం, కడుపులో మంట, ఆకలిలేమి మొదలగు వాటికి అమోఘంగా పనిచేస్తుంది.
384 గ్రాముల పట్టా వెల రూ. 3/-. ఒకేసారి 3 డబ్బాలు కొంటే రూ. 8-50. తపాలా ఖర్చులు వేరు. టోకు వ్యాపారస్తులకు ప్రత్యేకమైన రేట్లు—దయచేసి ఉత్తర ప్రత్యుత్తరాలను ఇంగ్లీషు, హిందీలలో వ్రాయండి.
ది బాక్లా ఔషధాలయం 149 మహాత్మా గాంధీ రోడ్, కలకత్తా-7

రుచిలో సాటిలేనివి
కోలే
పలచని
ఆరోరూట్



థాయ్‌లెండ్‌లో బౌద్ధుల స్వచ్ఛంద నిర్బంధం

బ్యాంకాక్, జూలై 30:— రెండువేల ఐదువందల సంవత్సరాలక్రితం పంటలు త్రొక్కి వేయబడినట్లు వ్యవసాయదారులు ఫిర్యాదు చేసినందున థాయ్‌లెండులోని రెండులక్షలమంది బౌద్ధసన్యాసులు బౌద్ధారామాలలో మూడు నెలలపాటు కదలకుండా వుండిపోవడానికి నిశ్చయించుకున్నారు.

బుద్ధుడు అప్పుడు తన అనుచరులు పంటలు త్రొక్కుకుంటూ తిరుగుతున్నందున ఆయన వారి ప్రయాణాలను వర్షాకాలం మూడు నెలలపాటు నిలిపివేయవలసిందిగా ఆదేశించారు.

ఆ విధంగా థాయ్‌లెండులోని రెండులక్షల మంది బౌద్ధసన్యాసులు, ఆ ఆచారాన్ని పాటించి, ఆ మూడునెలల కాలంలో బుద్ధుని బోధలు వినడంతోను, వారున్నచోటునుంచే ప్రచారం చేయడంతోను గడుపుతారు.

దేశంలోని బౌద్ధులందరూ ఈ కాలంలో ప్రతి ఉదయం భిక్ష పెడుతూ, ఆ తరువాత దేవాలయాలను సందర్శించి, బుద్ధుని బోధలు వింటారు.

శ్రీ రఘురామయ్య, శ్రీ సంజీవయ్య పర్యటన

హైదరాబాద్, జూలై 30:— కేంద్ర మంత్రులు శ్రీ కె. రఘురామయ్య, శ్రీ డి. సంజీవయ్య ఆగస్టు రెండవవారంలో శ్రీకాకుళం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని నేడిక్కడ తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ధాన్యం వర్తక సంఘ నూతన కార్యవర్గం

హైదరాబాద్, జూలై 30:— ఆంధ్రప్రదేశ్ ధాన్యం, గింజల వర్తకుల సంఘానికి శ్రీయుతులు కె. సీతయ్య గుప్త, మోహన్‌లాల్ వ్యాస్, కల్వ సూర్యనారాయణ, సత్యనారాయణ గుప్త, డి. నర్సింగరావు, మహావీర్ పెర్షాద్‌లు నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

నైజీరియా సంక్షోభం

[1 వ పేజీ తరువాయి]

పరిస్థితి అదుపులోనే వుందని బ్రిగేడియర్ జనరల్ ఒగులకిపే చేసిన ప్రకటనను లాగోస్ రేడియో నేటి ప్రాతఃకాలం ప్రకటించింది.

దేశంలో యిప్పుడు నెలకొనివున్న ప్రశాంతిని కాపాడటంలో సాయుధ బలాలకు సహకరించవలసిందని ఆయన విజ్ఞాపన చేశారు.

అయితే తిరుగుబాటు సైనిక దళాలు యిప్పటికీ లాగోస్ విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారనీ, రాకపోకలకు వీలులేకుండా విమానాశ్రయం మూసివేయబడిందనీ, నిన్న అక్కడ తీవ్ర పోరాటం జరిగిందనీ జాతా వార్తలు తెలుపుతున్నాయి.

ఇబడానీ, అంబోకటా, అజాలకే తిరుగుబాటు పరిమితమై ఉంది. ఈ మూడు పట్టణాలు పశ్చిమ నైజీరియాలో వున్నాయి.

ఈ పట్టణాలు మినహా మిగతా దేశంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా, అక్కడకు కూడా అల్లరులు విస్తరించవచ్చుననే భయ సందేహాలు వ్యాపించాయి.

తిరుగుబాటు జరిపినది దేశం ఉత్తరభాగంలోని హవుసా ఉద్యోగులు, సైనికులూ ననీ, దక్షిణ భాగం లోనివారు ప్రభుత్వం పట్ల విశ్వాసం కలిగి వున్నారనీ తెలుస్తున్నది.

దక్షిణభాగంలోని ఇబోయూరోబా తెగలు తమపై ప్రాబల్యానికి ప్రయత్నించవచ్చునన్న భయంతోనే యిటీవల ముస్లింలున్న ఉత్తర భాగంలో అల్లరులు చెలరేగాయి.

ఉక్కు దిగుమతులతోపాటు దేశంలో ఉక్కు నిల్వలు

కేంద్రమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 30:— సాలుకొకవైపు ఉక్కు ఉత్పత్తి ఉక్కుసామగ్రి దేశంలోకి దిగుమతి అవుతుండగా కొన్ని రంగాలలో ఉక్కుసామగ్రి మిగులుబడినట్లు ఉక్కు వ్యవహారాలమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఉక్కు ఉత్పత్తి సక్రమంగా జరగనందున రైల్వేలవంటి ముఖ్యమైన యితర రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నవని చెప్పారు.

ఉక్కు వ్యవహారాల సలహామండలికి మంత్రి నేడు ప్రారంభోత్సవం జరిపారు. ఈ సమావేశం రెండు రోజులపాటు సాగుతుంది.

రూపాయి విలువ తగ్గింపువలన వ్యతిరేక ఫలితాలు ఏర్పడినప్పటికీ ధరలను మాత్రం పెచ్చుకుండా చూడాలని ప్రయివేటు రంగంలో ఉత్పత్తిదార్లకు మంత్రి విజ్ఞాపన చేశారు. రూపాయి విలువ తగ్గింపువలన కలిగే బాధలు ప్రభుత్వ రంగంలోకూడా ఉత్పత్తి సందర్భంగా కనుపిస్తున్నవని మంత్రి అంగీకరించారు. ధరలను పెచ్చింపవలసిన ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని స్థిరీకరించా లన్నారు.

ఖర్చు—ధరల నిర్ణయం సూత్రం ఖర్చు విషయంలో జాగరూకతవహించేటట్లు చేస్తుందనీ, కొంది రోజులక్రిందట యితరదేశాలకంటె చౌకగా ఉక్కుఉత్పత్తి అవుతున్నప్పటికీ నేడు ఖర్చు పెరిగిపోతున్నదనీ తెలియజేశారు.

ఉక్కుపై కంట్రోలు తొలగించాలని ఖాదిల్‌కర్ కమిటీచేసిన సూచనపై చర్చ జరపడానికి ఈ మండలి సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడింది.

భారీ ఉక్కు కర్మాగారాలకై పెద్ద పెద్ద మొత్తాలను ఖర్చుచేసేకంటె ప్రభుత్వం ప్రాంతీయ కోరికలను తీరుస్తూ రెండు, మూడు చిన్నచిన్న కర్మాగారాలను నెలకొల్పవచ్చునని, ఎఫ్. ఐ. సి. సి. ఐ. అధ్యక్షుడు శ్రీ అమీన్ సూచించారు. ప్రణాళికలో ప్రాధాన్య అంశాలను తిరిగి నిర్ణయించవలసిన అవసరం కలదని చెప్పారు.

ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి ఎక్స్‌సైజు సుంకం ప్రభుత్వం కొంత తగ్గించాలని శ్రీ కుటార్ సూచించారు.

ఉస్మానియా బి. ఓ. ఎల్. పరీక్షా ఫలితాలు

Following is the provisional list of register numbers of successful candidates at the B.O.L. examination held by Osmania University in May:

B.O.L. EXAM
SANSKRIT

First Class: 8 12.
Second Class: 4 6 10 11 15 17.
Third Class: 1 2 3 5 9 102 313
Roll No. 14 has completed the examination and Roll No. 13 has passed in Groups I & II.

HINDI

First Class: 144.
Second Class: 138 39 46 53 54 62 63 68 69 81 82 86 88 89.
Third Class: 137 41 42 45 48 52 55 56 57 58 65 71 73 74 75 90 91 315.
Roll No. 187 has completed the examination.
Passed in two groups only: 170 183 184.

URDU

First Class in order of merit: 211 240.
Second Class: 197 98 99 201 02 06 10 12 15 18 19 25 26 27 29 33 38 41 42 44 47 48 51 56 58 59 60 61 63 71 78 79 80 312.
Third Class: 193 94 95 96 203 04 05 07 13 16 20 21 22 23 28 30 34 35 36 37 45 46 50 62 64 65 68 76.
Roll Nos. 208, 209 have completed the examination.
Passed in one or two groups only. 192 243 49 54 67 70 73 74 77 309.

ARABIC

First Class in order of merit: 282 85 90 87 84.
Second Class: 283 86 88 89 91 93 95.
Third Class: 292 96 98 99 302.
Passed in one or two groups only: 294 303.

MARATHI

First Class: 304.
Second Class: 305.
Third Class 306.

ఆంధ్ర యూనివర్సిటీ సంస్కృత పరీక్షాఫలితాలు

WALTAIR, July 30

Following is the provisional list of register numbers of candidates who appeared for the Sanskrit Entrance Examination held in April 1966 conducted by the Education Department and are declared eligible for admission into the courses of study in Oriental Learning of Andhra University qualifying for appearance at the examination for the title of Vidya Praveena or Bhasha Praveena or both as the case may be.

VIDYA PRAVEENA

Mimamsa: 5 and 14.
Vedanta: 5 and 14.
Nyaya: 5 and 14.
Sahitya: 1 3 5 10 11 21 23 25 28 and 29.
Jyothisha: Nil.
Ayurveda: Nil.
Vyakarana: Nil.

BHASHA PRAVEENA (TELUGU)

1 3 4 5 6 8 10 11 15 22 23 25 28 and 29.

వియత్నాం యుద్ధం విస్తరించడం ప్రమాదకరం

శ్రీ కామరాజ్ హెచ్చరిక

మాస్కో, జూలై 29 :— వియత్నాంలో యుద్ధం విస్తరించరాదనీ, అది పెద్ద యుద్ధానికి దారితీయ వచ్చునని ఇండియా పూర్తిగా గ్రహించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ నేడు యిక్కడ సోవియట్ ఇండియా మైత్రిసంఘం ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు.

ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఈ విషయాన్ని గురించి మాస్కో సందర్శించినప్పుడు చర్చించి నన్నారు.

"అమెరికా విమాన దాడులను వెంటనే నిలిపివేయాలనే మా అభిప్రాయం. ప్రపంచంలోని ప్రజలందరూ శాంతికోసం సమిష్టికృషి చెయ్యగలరనే ఆశిస్తున్నాము. వియత్నాం సమాజానికి ప్రాతినిధిద ప్రేమిలని ద్వేషం కాదు. యుద్ధం అనర్థాన్నే తెస్తుంది. వియత్నాం యుద్ధాన్ని ఆరిపాలని ఎంత గాఢమైన అభిలాష కలదో మాకు కూడా అటువంటి కోరికే వున్నది. ఈ లక్ష్యసాధనకు మనం కలిసి కృషి చేద్దాం" అని ఆయన అన్నారు.

సాగర్ నీరు విడుదల

[1 వ పేజీ తరువాయి]

తుంగభద్ర హైడెల్ ప్రాజెక్టు అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయి. అక్కడ కూడా నీటిమట్టం పెరిగింది.

నిజాం సాగర్‌లో జలవిద్యుచ్ఛక్తి యంత్రాలు ప్రస్తుతం 3.6 మెగావాట్ల ను ఉత్పత్తి చేయగలవు. ఇక్కడి నీటిమట్టంకూడా పెరుగుతున్నది. ఆగస్టులో ఈ విద్యుత్కేంద్రం 12 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలదు.

మైసూరునీరు అనవసరం

ఇకనుంచి మన రాష్ట్రం మైసూరునుంచి నీటిని కొనుక్కునే పనివుండదు. కృష్ణా డెల్టా ప్రయోజనంకోసం తుంగభద్ర జలాలను మైసూరు ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా వదులుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తున్నది.

ఇపుడు నాగార్జున సాగర్‌లోనే కావలసినంత నీటిని నిల్వచేయవచ్చు. అందువల్ల ఇకనుంచి తుంగభద్ర జలాలను తెప్పుకునే అవసరం వుండదు.

రెండవ పంట వేయడానికి అదనంగా సాగు చేసేమొత్తం ఎకరాలప్రాతిపదికపై మైసూరు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చెల్లించ వలసిన మొత్తాన్ని లెక్కగడుతున్నది.

M.Sc awarded

WALTAIR, July 30

The Syndicate of Andhra University has declared Mr. V. Satyanarayana as qualified for the M.Sc. Degree (by research) in Agriculture and that he be placed in the first class. The subject of his thesis is "Studies on the effect of N.P.K. fertilizers on growth nodulation and n. fixation of cowpea, in sandy soils".

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, తిరుత్తణి
ఆడికృత్తిక తెప్పోత్సవం

10—8—66 బుధవారంనుండి 12—8—66 శుక్రవారం వరకు జరుగును. లక్షలాది ప్రజలు వచ్చి సేవింప మహోత్సవము.

ఈ సంగతులను, పుష్పకావడి చెల్లింపు వారు సంఖ్య నే తెలియజేయు. ప్రజలెల్లరు విచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కృపా పాత్రులగుదురని కోరుచున్నాము. ప్రత్యేక రైళ్ళు, బస్సు ప్రయాణ వసతులు యేర్పాటు చేయబడి యున్నవి.

గమనిక :
1. పుష్పకావడి, అర్చన, దీపారాధన, ధర్మదర్శనం, ప్రత్యేక ప్రవేశ కట్టణం చెల్లించువార్లకు ప్రత్యేక ప్రవేశ మార్గము (క్యూ) యేర్పాటు చేయబడి యున్నది.
2. భక్తాగ్రేసర్లు దేవస్థానము వారిచే యేర్పాటుచేయబడియుండు తలనీలాలు తీయు నిలయములలోనే, సెంట్రుకల ప్రార్థన చెల్లించ కోరబడుచున్నారు.
3. ఎద్దు, వెరుశెనగ వస్త్రాలు మొక్కుబడి కానుకలు చెల్లించ వచ్చును.
4. పుష్పకావడి 1కి కట్టణం రు. 1.00. ప్రత్యేక ప్రవేశకట్టణం. ఒకరు 1కి రు 3.00
5. తిరువలం, శ్రీ లక్ష్మీ, సిద్ధాశ్రమ, శివానందమౌన స్వాముల వారిద్వారా, తిరుత్తణి దేవస్థానంవారు యిచ్చినవెండి, రొఖం, పోను, మిగత ఖర్చులచే యివ్వబడిన వెండి, రొఖంచేర్చి, తీవ్ర ప్రయత్నంచేత, అతి స్వల్పకాలంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్మించియుండు వెండిరథములో 10—8—66 తేది బుధవారము (ఆడికృత్తిక) సాయంత్రం 6 గంటలకు శ్రీ వారిని వేంచేపు చేయించి 16 అడుగులు రథము యూరేగ జరుగును. 14—8—66 ఆదివారం రాత్రి వెండి రథములో శ్రీ వారిని వేంచేపు చేయించి తేరు వీధి ప్రదక్షిణ మహోత్సవము అతి వైభవంగా జరుగుచుండును.

తిరుత్తణి, 20—7—66.
వి. కె. వేలుస్వామి. బి. ఏ., కార్యనిర్వాహణాధికారి.

శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం (Regd)
H. O. పిఠాపురం (ఆంధ్ర)
ఫోన్: నెం. 60 గ్రాము :— శాన్ ప్రోథశ్రు

ప్రధాన వైద్యులు, వైద్యమార్తాండ
పి. వి. యస్. మూర్తి గారు
తమ మద్రాసు బ్రాంచి యందు ఆగస్టు 2,3,4 తేదీలలో మాత్రము ఉండి అనేక కఠిన వ్యాధులకు చికిత్స చేయుదురు. సలహా ఉచితము.
సంప్రతింపువేళలు: ఉ॥ 8 నుండి 11 గం. వరకు
సా॥ 5 నుండి 8 గం. వరకు
బ్రాంచి:— నెం. 28, ఉస్మాన్‌రోడ్, టి. నగర్, మద్రాసు-17.
(శారదా గరల్స్ హైస్కూలు ప్రక్కన)
ఆస్త్మా, మూలవ్యాధులు, మూర్ఛలు, మచ్చలు, పొడలు, కుష్ఠు, బొల్లి, బోద, చర్మవ్యాధులు, స్థౌల్యము, పరిణామశూల (గేస్ట్రిక్ పెయిన్), అతిమూత్రము, మధుమేహము, అంతరకుసుమ (కేటరాక్టు), కాళ్ళవాపు, హై & లో బ్లడ్‌ప్రషరు, క్షయ, గుండెజబ్బులు, సుఖవ్యాధులు, స్త్రీల శ్వేతరక్తప్రదరములు, ఋతుశూల, పిల్లల జబ్బు, ఆవాన మొదలగు అనేక కఠిన వ్యాధులు తగ్గును. సంప్రదించుము.
సూచన :— మా ఆయుర్వేద ఔషధములు బిళ్లలలో లభించును. మందులను సేవించుటకు అనుపానములు లేవు.

ఎక్కడ రవాణాసౌకర్యం వుంటే అక్కడ ఆయిల్ వుంది

రవాణాకు అతిముఖ్యమైనది ఆయిల్. రవాణాపద్ధతి ఏది అయినా దానిని నడిపించేది ఆయిల్ మాత్రమే. అతిమెల్లిగాసాగే సైకిలునుంచి, శబ్దవేది అయిన జెట్ వరకు అవి కదలడానికి ముఖ్యంగా కావలసింది ఆయిల్, లూబ్రికెంట్లు.

రవాణా, వ్యావసాయిక, పారిశ్రామికరంగాలలో దేశావసరాలకు తగినంత పెట్రోలియంగాని, లేదా పెట్రోలియం ఉత్పత్తులనుగాని ఇండియన్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నది.

INDIANOIL —ఆర్థికోన్నతికై దేశముయొక్క శక్తి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

IOC 6133 TEL

సంగ్రహ ప్రకటనలు

వధువు కావలెను

భారద్వాజ గోత్ర, ఎలెక్ట్రికల్ వ్యాపారస్థుడైన వరునికి — నియోగి, బ్రాహ్మణ వధువు కావాలి జాతకమిష్యయాలు, కుటుంబవివరాలు, పెళ్లి ఏర్పాట్లు తెలుపండి

బాక్సు నెం 2201,
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3

వైద్యము

నత్తి యుందా? డా. నూరక్‌కర్ "ఆంటి స్టామర్ పెట్టె"వాడి ఎక్కడా మాట్లాడండి అనేకులు లాభ పడ్డారు RAMAKANT BROS, 480, Shanwarapeth Poona-2 ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను

హోమియోపతి

హోమియోపతి పోస్టుద్వారాచేర్పబడును మిక్కిలిపెద్దదైన M D H డిప్లొమోఇవ్వబడును ప్రశస్తమైన వృత్తి ఉచిత ప్రాస్పెక్టసుకు
Premier Homoeopathic Medical College,
1222, Sector 22-B Chandigarh
ఇండియాలో మిక్కిలి పెద్ద కాలేజీ

కావలెను

స్కూలు ఫైనల్‌కు తెలుగు చెప్పగలిగిన సమర్థులైన ఉపాధ్యాయులు కావలెను ప్రిన్సిపాల్, విజయవాడ పబ్లిక్ ఇంగ్లీషు స్కూలు, విజయవాడ—5

శాలువలు, షర్టింగులు, అమ్మడానికి మంచి కమిషనుమీద ఏజంట్లు కావలెను బహుమతులు అదనం శాంపిల్సు ఉచితం
HEMA KNITTING WORKS
LUDHIANA

టెలిఫోన్ ఆపరేటర్లు, టెలిగ్రాఫిస్టులు, సిగ్నలర్సు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ ఇవ్వబడును పూర్తి వివరములకు విద్యార్హతలు తెలుపుచు 25 పైసలు పంపుడు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ
(Registered & Recognised)
స్టేడియం రోడ్, రాజమండ్రి—2.

జంపకాణాలు, దుప్పట్లు, సిల్కు చీరలు షర్టింగులకు ఆర్డర్లు సేకరించడానికి కమీషన్ మీద ఏజంట్లు కావలెను వివరములకు
పరిమళా టెక్స్‌టైల్సు,
భవాని, ది ఇం.

ఏజెంట్లు కావలెను

రు 110—00ఖరీదుగు నేషనల్ ట్రాన్సిస్టరు అమ్మకములను అభివృద్ధి పరచుటద్వారా నెలకు రు 500—లు గడించండి. షరతులకు సాంపిల్ ట్రాన్సిస్టరుకు వ్రాయండి
VERMA & CO (Agents).
Post Box 1222, Delhi-6

త్రమతిరికాలంలో మా ఉత్పత్తులు కాస్మెటిక్స్, ఫౌంటెన్‌పెన్ను, గడియారం పట్టీల అమ్మకముల నభివృద్ధిచేయుటకు నెలకు రు 175—నుంచి రు 300—లు మరియు కమిషనుమీద ఏజంట్లు కావలెను ఉచిత షరతులకు, శాంపిల్ పెట్టెకు నేడేవ్రాయండి
METRO AGENCIES (INDIA),
Sadar Bazar (A P), Delhi-6

హోమియోపతి

హోమియోపతి వైద్యముతెలుగుభాషలో పోస్టులు శిక్షణ ద్వారా నేర్పబడును వివరములకు శ్రీ నారసింహ హోమియో డిస్పెన్సరీ,
ఉల్లిపాలెం, గుంటూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్

EDUCATIONAL

మెట్రిక్ ఎస్ ఎస్ ఎల్ సి., పి యు సి (గ్రాడ్యుయేట్సు, తప్పినవార కూడా డి కాం బి కాం.,యం కాం , కాస్టు ఎకౌంట్సు కోర్సుల చదువవచ్చును పోస్టల్‌ట్యూషన్ కలదు వివరాలకు రూ 1 ఎం ఓ పంపాలి
కాస్మోపాలిటన్ కాలేజి, హైదరాబాద్ -27

ది వర్కార్సు పాలిటెక్నిక్, మచిలీపట్నం-2
స్థాపితం 1956

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారి సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు శ్రేష్ఠమైన శిక్షణ ఇచ్చుచున్నప్రసిద్ధ సాంకేతికసంస్థ కనీసార్హత ఎస్ ఎస్ ఎల్ సి పాస్ VIIth Form ఫెయిల్అయినా చాలును కోర్సు 2 సం లు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి పి డబ్ల్యు డి, హైవేస్, జిల్లాపరిషత్తు, పంచాయితీ, మ్యునిసిపల్ పబ్లిక్‌హెల్తు ఇంజనీరింగు డిపార్టుమెంటులలో 125 రూ పైగా ఉద్యోగములు దొరకగలవు 5 సం లు, తర్వాత గవర్నమెంటు ఎ ఎమ్ ఐ ఇ, ఎల్ ఎం ఇ ఎల్ ఇ ఇ ఎ, పరీక్షలకు ప్రైవేటుగా హాజరగుటకు గవర్నమెంటువారు అనుమతి ఇచ్చియున్నారు. గొప్ప విద్యార్హతలుగల ఉపాధ్యాయులైన ఇంజనీర్లచే నడిపించబడుచూ రాష్ట్రమంతటిలో హెచ్చు ఫలితములు, ఫస్టుక్లాసులు పొందుటకు ఖ్యాతిగాంచిన సంస్థ. ప్రాస్పెక్టసు అప్లికేషను ఫారం ఒకరూపాయి
ఎన్ టి జానప్రకాశం, ME, AMIE
ప్రిన్సిపాల్.

పుస్తకములు

మోటారు మాన్యుయల్

మెకానికల్ భాగము రు. 6, ఎలెక్ట్రికల్ భాగము రు. 6, స్టీంఇంజన్ (డ్రైవింగ్ రు 5, ఆయిల్ ఇంజన్ (డ్రైవింగ్ రు 5, మెకానిక్స్ గైడ్ రు 5. అన్నియు తెలుగు పుస్తకములు.
కోట సుబ్బరామశర్మ ఎం. ఇ., చింతగుంటపాలెం, మచిలీపట్నం పోస్టు (కృష్ణాజిల్లా).

అమ్మకం

విజయవాడ, మారుతీనగర్, ఏలూరు రోడ్డుమీద 856 చ.గ. స్థలం, చుట్టూకాంపౌండ్ సుయ్యి మున్సిపలు పంపు కలిగి, ప్రస్తుతం రు. 240 ల అద్దెవచ్చే బిల్డింగ్సు, ఏలూరు రోడ్డుమీదకు బిజినెస్ షాపు ప్లానుతో మూడు అంతస్తులు కట్టేపద్ధతిగా మెయిన్ బిల్డింగ్‌కు ఫౌండేషన్ వేయబడియున్నది.
వివరములకు : రూబీ జనరల్ ఇన్‌ష్యూరెన్సు కంపెనీ,
కాశేశ్వరరావు మార్కెట్, విజయవాడ.

పుస్తకములు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయత్ సమితుల విధానము — రచన ఎం. వి. కృష్ణారెడ్డి, రిటైర్డు మున్సిపలు కమిషనరు, వాల్యుయేషను ఆఫీసరు, పంచాయత్‌రాజ్ డిపార్టుమెంటు — లీగల్, మునిసిపల్, పంచాయిత్ రాజ్ సంస్థలలో వాడుకకు ప్రభుత్వాజుకరమ్మైన దిగా గవర్నమెంటువారే సిఫారుచేయబడింది. పన్నుల నిబంధనలుఆంధ్రప్రదేశ్‌లోకల్ లైబ్రరీ ఆదాలతే, గ్రామ పంచాయత్ చట్టం 1964 మున్నగు విషయములవివాద సర్వతోముఖమైన సమీక్ష 430 పేజీలు, ఇంగ్లీషు ప్రతి, కాపీ రు. 12 మాత్రమే. పోస్టలు చార్జీలు రు. 1—80. ప్రతులకు :
పంచాయత్ రాజ్ పబ్లికేషన్సు,
28—7—3 షేక్ మొహిదీన్ వీధి,
ఏలూరు రోడ్డు, విజయవాడ—2.

టెండరు

ఆంధ్ర విశ్వవిద్యాలయము. వాల్తేరు
No. AAI/295/66 Dated 23-7-66.

ఆంధ్ర యూనివర్సిటీ యింజనీరింగ్ కాలేజీలో ఎన్. సి. సి. కి బిల్డింగు నిర్మించే నిమిత్తం సీల్డు టెండర్లు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుచే 22—8—66 సా. 4 గం.వరకు తీసికొనబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషనులు వాటి ఖరీదు క్రింద రు. 25 చెల్లించి దరఖాస్తుమీద రిజిస్ట్రారునుంచి పొందవచ్చును.
ఎస్. ఆర్ ఎస్. ప్రకాశరావు,
అకౌంట్సుఆఫీసరు,
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

ఆంధ్ర విశ్వవిద్యాలయము. వాల్తేరు
No. AAI/295/66 Dated 23-7-66

ఆంధ్ర యూనివర్సిటీ యింజనీరింగ్ కాలేజీలో యింజనీరింగ్ కాలేజీకి కోఆపరేటివ్ స్టోర్సుకు బిల్డింగు నిర్మించే నిమిత్తం సీల్డు టెండర్లు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుచే 24—8—66 సా. 4 గం. వరకు తీసుకొనబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషనులు వాటి ఖరీదుక్రింద రు. 25 లు చెల్లించి దరఖాస్తుమీద రిజిస్ట్రారునుంచిపొందవచ్చును.
జి. ఎస్. ఆర్. ఎస్ ప్రకాశరావు.
లకౌంట్సు ఆఫీసరు,
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

ఆంధ్ర విశ్వవిద్యాలయము. వాల్తేరు
No. AAI/437/66 Dated 23-7-66

ఆంధ్ర యూనివర్సిటీ యింజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేటు కోర్సుకు బిల్డింగు నిర్మాణం నిమిత్తం సీల్డు టెండర్లు 25—8—66 సా. 4 గం. వరకు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుచే తీసుకొనబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషనులు, వాటి ఖరీదు క్రింద రు. 100 చెల్లించి దరఖాస్తుమీద రిజిస్ట్రారునుండి పొందవచ్చును.
జి. ఎస్ ఆర్. ఎస్. ప్రకాశరావు,
అకౌంట్సు ఆఫీసరు
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

EDUCATIONAL

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ

మొదటి ఎం. బి., బి. ఎస్. పార్టు 1. బి. ఇ. 1 (క్రొత్త నిబంధనలక్రింద) మరియు మూడు సంవత్సరముల డిగ్రీ (పాత క్రొత్త నిబంధనల క్రింద) పరీక్షలకు రిజిస్ట్రేషనుకు పెనాల్టీ లేకుండా దరఖాస్తులు తీసుకొనబడు కడపటి తేదీ 1966, జులై 15 నుండి 1966 ఆగస్టు 6 వరకు పొడిగించబడినది. ఈ కాలపరిమితి పొడిగింపు ఇతర అభ్యర్థులకు వర్తించదు.

క్రొత్త నిబంధనలక్రింద, పాత నిబంధనల క్రింద మూడు సంవత్సరముల డిగ్రీ పరీక్షలు (బి. ఏ., బి. ఎస్‌సి., బి. కాం., మరియు బి. ఎస్‌సి.(హోంసైన్సు)1966 సెప్టెంబరు ది. 1966 సెప్టెంబరు 2 వ సోమవారం నుంచి కడపటి సోమవారం వరకు జరుపబడునని ఇందుమూలముగ ప్రకటించడమైనది.

అన్ని యితర పరీక్షల ప్రారంభ తేదీలలో మార్పు లేదు. ఈ పరీక్షలు షెడ్యూలు కాబడినట్లు జరుపబడును.

(ఉత్తర్వుప్రకారం)
యూనివర్సిటీ ఆఫీసు బి. సుబ్బారావు
తిరుపతి రిజిస్ట్రార్
ది 25—7—1966

కావలెను

కాపీచేయు కండెన్సు, పెంపకానికి డిస్ట్రిబ్యూటర్లు కావలెను.
KAYCEE SONS.
102-D, Kamlanagar, Delhi.

అద్దెకు

షో రూమ్సు అద్దెకు

విజయవాడ, గవర్నరుపేట సెంటరు ఏసూరు ముఖలో షోరూమ్సు అద్దెకు గలవు. రిటైల్ షోరూమ్సు, రెడిమేడ్ షాపులకు, తేడీదానా షాపులకు, బట్టల షాపులకు గివర్నరు పేటలో బ్రాంచిలు పెట్టుకొనుటకు మంచి అవకాశము.
వివరములకు : బాక్సు నం. 2203,
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—2

అమ్మకము

లారీలు అమ్మబడును

పంచి కండిషనులోయున్న లైలాండు, బెడ్‌ఫోర్డు లారీలు అమ్మబడును.
వివరములకు : కె. సూరి,
453, పొగతోట, నెల్లూరు.
ఫోన్ నెం. 455 (పి. పి.)

ప్రకటన

నేషన్సు, అశకములు మొదలగువాని సేల్సు కొరకు టీచరు లేదా కమీషను మీద పనిచేయువారు కావలెను. శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీయల్స్, తేల్రపోలు, (కృష్ణా)

టెండరు నోటీసులు

కోలమూరు గ్రామ పంచాయతి

క్రింది ఉదహరింపబడిన పనులు చేయుటకుగాను సీలు వేసిన టెండర్లు ది. 18—8—1966తేదీసాయంత్రం4—00 గంటల వరకు పశ్చిమ గోదావరిజిల్లా కోలమూరు గ్రామ పంచాయతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచే పంచాయితి ఆఫీసులో పుచ్చుకొనబడును.అదే రోజు సాయంత్రం గం. 5—0 లకు టెండర్లు తెరువబడును. వివరములు పంచాయతీ ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. వంగలవారి వీధి మెటలింగు చేయుట
అంచనావేటు విలువ : 4,400—00
టెండరు ధరావత్తు : రూ. 220—00
2. దండువారి వీధి మెటలింగు చేయుట
అంచనావేటు విలువ : రూ. 5,000—00
ధరావత్తు : రూ. 250—00
3. మంగువారి వీధి మెటలింగు చేయుట.
అంచనావేటు విలువ : రూ. 4,800—0
ధరావత్తు : రూ. 240—00
4. ఆర్. సి. డస్టు బిన్నులు ఆఫీసుకు చేర పనిపాయి చేయుటకు ఒక్కొంటికి టెండరు :

ఆర్. ప్రహ్లాదుడు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఒంగోలు మునిసిపాలిటి

1966—67 సంవత్సరమునకు యీ దిగువ చూపబడిన వస్తువులు సప్లయి చేయుటకుగాను సీలువేసిన టెండర్లు తే. 10—8—66 ది సాయంత్రము 4 గం. వరకు శ్రీ సెక్రటరీ గారిచే గానీ వారిచే అనుమతి పొందినవారిచే గానీ తీసికొనబడును. ఆదేరోజు సాయంత్రము 4—30 గం. లకు టెండర్లు తెరువబడును. ప్రతి టెండరుదారుడు యీ క్రింద చూపిన అయిటమును కెదురుగా చూపబడిన మొత్తం ధరావత్తు మున్సిపల్ ఆఫీసులో చెల్లించి రశీదు పొందవలెను. సైము తరువాత వచ్చిన టెండర్లు నిరాకరింపబడును. టెండరు షెడ్యూలు, తదితర విషయములు, ఆఫీసు పనిచేయువేళలందు తెలిసికొనవచ్చును.

1. ఎదురు ట్టలు
ధరావత్తు మొత్తం : రు. 25
2. టెంకాయ పీచుర్లు
ధరావత్తు మొత్తం : రు. 10
3. ఇనుప వస్తువులు
ఎ) గొడ్డళ్ళు 1 కె. జి. బరువు 12
బి) పంగపారలు 14 కె.జి. స్పేటు 24
సి) గడ్డపారలు 1" లావుగలవియై 5½' పొడవు గలవి 8
డి) క్లైటు పారలు ½" మందము చుట్టు 8 అ బారు. పెద్దవి 12
చిన్నవి 12
సి) ఇనుప బొచ్చలు 20
ఎఫ్) బొక్కెనలు 12×12 10
8×10 8
జి) ఇనుప బంగులు 12
ధరావత్తు మొత్తం 25
4. కొబ్బరి మాని 660 కే. గ్రా
ధరావత్తు మొత్తం : రూ. 50
5. బారుసబ్బులు 12సబ్బులు గల బార్లు 950
ధరావత్తు మొత్తం : రూ. 25
6. మున్సిపల్ లారి (ట్రాక్టరు) కావలసిన టయర్సు
ధరావత్తు మొత్తం : రూ. 50
7. శాంపిలు సీసాలు
12 ఔన్సు 12 డజనులు
8 ఔన్సు 8 డజనులు
6 ఔన్సు 6 డజనులు
ధరావత్తు మొత్తం : రూ. 60
8. కొబ్బరి తాళ్ళు 30 వీసెలు
ధరావత్తు మొత్తం : రూ. 5

(సం) కె. రామనాథం,
కౌకటరీ, మ్యునిసిపాలిటీ.

వియత్నామ్ యుద్ధం విషమించే ప్రమాదం

మాస్కో చర్చల అనంతరం ఉ థాంట్ హెచ్చరిక

మాస్కో, జూలై 30:— వియత్నామ్ పరిస్థితి ప్రపంచానికి కొనసాగే విషయంలో రణరంగంలో మారిపోయింది ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం ఉంది ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఉ థాంట్ అంటూ హెచ్చరించారు.

సోవియెట్ నాయకులతో సంప్రదింపులు ముగించుకుని పారిస్‌కు బయలుదేరి వెడుతూ ఉథాంట్ పై విధంగా అన్నారు.

సమితి కార్యదర్శిగా కాక, వ్యక్తిగత హోదాలో మాస్కోకు వచ్చానని, ప్రస్తుత పరిస్థితులలో వియత్నామ్‌లో శాంతిస్థాపనకు ఐక్యరాజ్యసమితి తగిన పాత్రను నిర్వహించే స్థితిలో లేదని అన్నారు.

వియత్నామ్ వ్యవహారాలపై సోవియెట్ నాయకులు తమ వైఖరిని తిరిగి స్పష్టం చేశారని, ఉథాంట్ పేర్కొన్నారు. వియత్నామ్ వివాద పరిష్కారానికి తాను సూచించిన ప్రతిపాదనలను సోవియెట్ నాయకులు సుముఖంగా పరిశీలిస్తున్నారని ఉథాంట్ అన్నారు.

బ్రెజ్నేవ్‌తో చర్చలు

మాస్కో, జూలై 30:— సమితి కార్యదర్శి ఉథాంట్ వియత్నామ్‌పైన, ఐక్యరాజ్య సమితి వ్యవహారాలపైన సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి బ్రెజ్నేవ్‌తో సంభాషణలు జరిపారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన సంభాషణలలో వియత్నామ్ సమస్య ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిందని సమితి ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

భక్తవత్సలం మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం

మద్రాసు, జూలై 30:— శ్రీ భక్తవత్సలం మంత్రి మండలిపై అసెంబ్లీ సెక్రటేరియట్‌కు నేడు ఒక అవిశ్వాసతీర్మానం చేరింది.

దిగువసభలో డి. యం. కె. నాయకుడు శ్రీ వి. ఆర్. నెడుంజెళియన్ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ధరలస్థిరీకరణలోను సేలం ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన విషయంలోను, హిందీని అధికారభాషగా ఆమోదించి దానిని రుద్దుతున్నారు భంగకరంగా వ్యవహరించడంవల్ల ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని ఆయన తన నోటీసులో ఆరోపించారు.

స్పీకర్ ఈ తీర్మానాన్ని అంగీకరించినపక్షంలో, సోమవారంనాడే సభలో చర్చ జరుగుతుంది.

(8 వ కాలం తరువాయి)

కొంతభాగం మరలించడంద్వారాగాని, అదనంగా తూర్పు యూరోపియన్ దేశాలలో ఇండియా వాణిజ్యం అభివృద్ధి పొందిదని ఈవాణిజ్యసంస్థ అభిప్రాయం వ్యక్తంచేసింది. తూర్పు యూరోపు దేశాలకు 1953—54 లో రు. 4.4 కోట్లు విలువగల వస్తువులు ఎగుమతి చేయగా 1964 — 65 లో ఇండియా ఎగుమతులు రు. 143.79 కోట్లకు పెరిగింది. అలాగే దిగుమతులు కూడా రు. 2.15 కోట్లనుండి రు. 143.86 కోట్లకు పెరిగింది. పాశ్చాత్యరాజ్యాలతో వాణిజ్య సంబంధాలకు ఎట్టి హాని సంభవించకుండానే ఇండియా ఈవాణిజ్యం పెంపొందించుకున్నది.

ఇతర మార్కెట్లలో ఇండియా తగినంత వాణిజ్యాభివృద్ధి సాధించలేకపోయిందంటే దానికి కారణం దిగుమతి చేసుకుంటున్న దేశాలలోని స్థానికపన్నులు తీవ్రమైన కోటా నిర్బంధాలే కారణమని వాణిజ్యసంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఈదేశాలకు ఎగుమతి చేస్తున్న వస్తువులపై తక్కువధరలు వస్తున్నాయనడం సమంజసంకాదని, పైపెచ్చు ప్రపంచ మార్కెట్లలో పోల్చిచూస్తే వాటితో సరిసమానంగానో లేదా హెచ్చువేట్లో ఇండియా దిగుమతులకు లభిస్తున్నాయని ఈపత్రంలో పేర్కొనబడింది. ఈదేశాలనుండి ఎక్కువ ధరలకు ఇండియా వస్తువులను దిగుమతి చేసుకుంటున్న దనడానికికూడా తగిన సాక్ష్యాధారాలు లేవని, అంతేకాక అంతర్జాతీయ మార్కెట్ ధరలకే వస్తువులను దిగుమతి చేసుకోగలగడం ఇండియా విశిష్టతగా భావించవలసివుంటుందని కూడా ఈపత్రంలో పేర్కొనడమైంది. అందువల్ల ఆచరణాత్మకంగా చూస్తే ఇండియా ఎగుమతి దిగుమతిధరలలో హెచ్చుతగ్గులు లేనట్లు స్పష్టమవుతున్నది. ప్రపంచ మార్కెట్ల ధరల ప్రాతిపదికపైననే వస్తువులను కొనడం, అమ్మడం జరుగుతున్నది. పైపెచ్చు ఇటీవల ఏ తూర్పు యూరప్ దేశంతోనైనా వాణిజ్యం చేయడానికి వీలుగా ఎగుమతి లైసెన్సులను సరళీకరించడం జరిగింది. ఎక్కువాలంగా వాణిజ్య, ధరలవ్యత్యాసాలు లేకపోవడంవల్ల ఆదేశంతో వాణిజ్యం పెరుగుతున్నది అవకాశం కలుగుతున్నది.

తేయాకు, పొగాకు పంటల సాంప్రదాయిక వస్తు దిగుమతులేకాక యంత్రసామగ్రి, ముడి వస్తువులుకూడా ఇండియా దిగుమతిచేస్తున్నది. ఇండియా ఎగుమతులలో 17.6 శాతం ఈదేశాలకు 1964—65 లో ఎగుమతి అయింది. దాగా ఎగుమతులుండి 11.4 శాతం వరకు దిగుమతి చేసుకోవడం జరిగింది.

పరిశోధనశాఖ డైరక్టర్ డాక్టర్ యస్. యస్. శర్మ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మిశ్రా తాజాచిన్నా ఈ వాణిజ్య సంబంధ వ్యవహారాలన్నీ సమీక్షించారు. ఎక్సపర్ట్ పరిశోధనశాఖ పరిశీలనపత్రం ప్రకాశ్ ఆయనకు తోడ్పడ్డారు.

ఇండియా అణ్వస్త్ర పరీక్షలుజరుపుతున్న నిదర్శనం లేదు

వాషింగ్టన్ అధికారుల ప్రకటన

వాషింగ్టన్, జూలై 30:— అణ్వస్త్ర భారతదేశం పరీక్షించుతున్నట్టు నిదర్శనం లేదని వాషింగ్టన్ అధికారులు ప్రకటించారు. భారతదేశం ప్రాంతాల అణుశక్తి రియాక్టర్ సహాయంతో అటంబాంబును నిర్మించి పరీక్ష జరపడానికి సన్నాహాలు ప్రారంభించింది ఉన్నట్లు పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై వాషింగ్టన్ అధికారులు పై విధంగా వ్యాఖ్యానించారు.

సింహళ భారతీయ సమస్య

న్యూఢిల్లీ, జూలై 30:— సింహళ భారతీయుల సమస్యపై 1964 లో జరిగిన ఒప్పందానికి సింహళ ప్రభుత్వం ఒప్పుదలకు లైన పరిష్కారంగా విదేశ వ్యవహారాలమంత్రిత్వ శాఖలో స్టేట్‌మంత్రి శ్రీ దినేష్‌సింగ్ సిం లోకసభలో అన్నారు.

శాస్త్రి—సిరిమావో ఒప్పందాన్నిమసరించి సింహళ పౌరసత్వం ఇచ్చేవారిని ప్రత్యేకంగా వేరుచేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి తలంపులేదని సింహళ ప్రభుత్వం ప్రతినిధుల సభలో ప్రకటించినందుకు ఇండియా హర్షిస్తున్నదని ఆయన అన్నారు.

సభలో అరగంటసేపు జరిగిన చర్చకు సమాధానం చెబుతూ మంత్రి పై విధంగా అన్నారు.

సింహళప్రభుత్వం ఒప్పందాన్ని గౌరవిస్తుందని భారతప్రభుత్వం ఆశిస్తున్నదని శ్రీ సింగ్ అన్నారు.

జాయింట్ పట్టాల విభజన సమస్య

హైదరాబాద్, జూలై 30:— జాయింట్ పట్టాల విభజనకు ప్రత్యేక సిబ్బంది నియామకం అధికవ్యయంతో కూడినందున జాయింట్ పట్టాలు పరు కొంతకాలం వరకు అలాగే ఉంటాయి.

అయితే పట్టాదారులు స్వంత ఖర్చుతో పట్టాల విభజనను ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రతిపాదనను రెవెన్యూబోర్డు పరిశీలిస్తున్నది.

తుంగభద్రబోర్డుకొత్త చైర్మన్

హైదరాబాద్, జూలై 30:— ఆంధ్రప్రదేశ్ అక్కౌంటెంట్ జనరల్ శ్రీ యస్. యస్. అహమ్మద్‌ను తుంగభద్ర బోర్డు చైర్మెన్‌గా నియమించారు.

తెనాలి ఆర్. టీ. సి. డిపోకు మార్గం లేకుండచేసిన డ్రైనేజి

తెనాలి, జూలై 30:— స్థానిక ఆర్. టి. సి. డిపోకు 'అప్రోచ్' రోడ్డయిన చిలుమకుర్తి వారి వీధిని డ్రయినేజి పనులకు మూసివేయడంతో తెనాలి ఆర్. టి. సి. డిపోకు పట్టణ మెయిన్‌రోడ్లతో సంబంధంలేకుండా పోయింది. డిపో అధికారులు రోడ్డుమీదనే పక్షంరోజులుగా బస్సులకు మూసెపోయడం మరమ్మతు చేయడం యిత్యాదిపనులు జరుపవలసి వస్తున్నది. బస్సులుయిప్పుడుడిపోకువెళ్ళలేవు,రావేవు.

ఆర్. టి. సి. పర్కర్లు ఒక గుడారం, కొన్ని పీపాలు, బస్సులతో అంధ్యాలవారి వీధి ఒక సంచార బస్సుడిపోలా అగుపిస్తున్నది. పై యిబ్బంది కారణంగా నడవగల స్థితిలో సున్న ఆరు బస్సులు డిపోలో ఉండిపోయినవి.

'రబ్బిష్' తో ఒక మళ్ళింపుమార్గాన్ని ఆర్. టి. సి. వేయడానికి ప్రయత్నించగా ఒక డీలక్సు బస్సు మట్టిలో కూరుకుపోయింది. మరి రెండు బస్సుల సహాయంతో ఆ డీలక్సును బయటకు లాగడానికి ప్రయత్నించగా అవి కూడా కూరుకు పోయాయి. మూడునాలుగు రోజుల తర్వాత ఆ రెంటిని ట్రాక్టర్ల సహాయంతో బయటకు లాగగలిగారు. మరొక బస్సు సహాయంతో 'డీలక్స్'ను లాగడానికి తిరిగి ప్రయత్నించగా అదీ కూరుకుపోయింది. యిప్పుడు ఆ రెండు బస్సులు అలాగేవుండిపున్నవి.

డ్రయినేజీపనికి సంబంధించిన ప్రజారోగ్య శాఖకు, మున్సిపల్ అధికారులకు శీఘ్రగతిని పనిని పూర్తిచేయించి, రోడ్డును యథాతథ పరిస్థితిని తీసుకు రావలసినదిగా డిపో మేనేజరు శ్రీ కె. రామస్వామి రావు విజ్ఞప్తిచేశారు.

వాహనాలు తక్కువకావడంతో కొల్లూరు, ఇంటూరు, పేరాల ట్రిప్పులు తగ్గింపబడినవి. భారీవర్షాలువలన కొల్లిపర, ఎల్లభాపురం సర్వీసులుకూడా రద్దుచేయబడినవి. (ము.)

అధికార భాషగా హిందీ అమలుపై ఉన్నత సంఘం

న్యూఢిల్లీ, జూలై 30:— అధికార కార్యకలాపాలలో హిందీభాషను అమలుజరుపుతున్న తీరు తెన్నులను పరిశీలించే నిమిత్తం ఉన్నతస్థాయి సమన్వయసంఘాన్ని నెలకొల్పాలని కేంద్రం హోంమంత్రిత్వశాఖకు చెందిన హిందీ సలహాకార్‌సంఘం నిన్న నిర్ణయించింది.

ఈ సంఘంలో హిందీ సలహాకార సమితి ప్రతినిధులు, హిందీ శిక్షాసంఘ సభ్యులు, వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులు వుంటారు. దాదాపు రెండుగంటలపాటు జరిగిన ఈ సమావేశానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కూడా హాజరైనారు.

చర్చలలో సేఠ్ గోవిందదాస్, శ్రీ గంగాశరణ్‌సిన్హా, శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి, శ్రీ యం. సత్యనారాయణ, డాక్టర్ వరోజినీ మహిషి పాల్గొన్నారు.

లండన్‌కువిల్సన్‌తిరుగుప్రయాణం

ఒట్టావా,జూలై 30:—జాన్సన్‌తోచర్చలు ముగించుకొని బ్రిటిష్‌ప్రధాని విల్సన్ లండన్‌కు గతరాత్రి బయలుదేరి వెళ్లారు. బయలుదేరే ముందు మాట్లాడుతూ వియత్నాంలో శాంతిస్థాపనకు వెనుకటికంటె అవకాశాలు హెచ్చు అని విల్సన్ పేర్కొన్నారు.

రష్యా, తూర్పు యూరప్ దేశాలతో వాణిజ్యం అభివృద్ధికి అవకాశాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూలై 30:— గత పది మూడు సంవత్సరాల అనుభవందృష్ట్యా, సోవియెట్ యూనియన్ అదితర తూర్పు యూరోపియన్ దేశాలతో ఇండియా వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి.

పెద్దఎత్తున కొత్తవస్తువుల ఎగుమతికి వీలుగా 'షిఫ్టుల'వారీగా ఉత్పత్తి అభివృద్ధి చేయవలసినదిగా విదేశీ వాణిజ్య వ్యవహారాల భారతీయసంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ ఆయాదేశాలతో భారత వాణిజ్యాభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించింది.

1970 నాటికి భారతదేశం చేసేస్తువులలో దాదాపు 40 శాతం ఎగుమతి చేసుకోవడానికి సోవియెట్ యూనియన్ అంగీకరించినట్లు ఈపత్రం చింది. ఫ్యాక్టరీ అవసరాలతో సహా యాకు అవసరమైన వస్తువులను మతి చేయడానికి కూడా సోవియెట్ యూనియన్ సమ్మతించింది.

పశ్చిమ దేశాలతో సాగిస్తున్న వాణిజ్య

(మిగతా 4 వ కాలంలో)

యూనియన్ బ్యాంకు ప్రజలకు సహాయపడును అంటే మీకు

మీ నగరమందలి యూనియన్ బ్యాంక్ లోనికి, మీరు ఒక రోజున వెళ్లండి. అక్కడ మేము సమర్థతతో పని చేస్తాము. మీకు స్నేహపూర్వకంగా బ్యాంకింగ్ సేవలు అందే-కరెంట్ ఎకౌంట్, సేవింగ్సు బ్యాంక్ ఎకౌంటులు. డిమాండ్ డ్రాఫ్టులు. టెలిగ్రాఫిక్ ట్రాన్స్‌ఫర్‌లు. ప్రభుత్వపు సెక్యూరిటీలు మరియు షేర్‌లను అమ్మట మరియు కొనుట మరియు స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇత్యాది పనులను చేస్తాము.

మీ నగరమందు యూనియన్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ వుండవచ్చును :

రాంగోపాల్ వీధి,
పి. బి. నెం. 112,
విజయవాడ-1.

ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
రిజిస్టర్డు ఆఫీస్ : 66/80 అపోలో స్ట్రీట్, ఫోర్ట్, బొంబాయి-1.
దేశమంతటా బ్రాంచ్‌లు

అన్ని బ్యాంకులు డబ్బుతో వ్యవహరిస్తాయి
మేము ప్రజలతో కూడా వ్యవహరిస్తాము

ASP/UBI-28 TEL

అధిక ఆహారోత్పత్తికి మరియు అధిక లాభమునకు తోడ్పడు అనుభవజ్ఞులైన యం. జి. కరజ్‌గార్ ఇంజనీరింగ్ వర్క్సు, కొల్హాపూర్ వారిచే నిర్మింపబడిన యం. కె. డీసెల్ మరియు క్రూడ్ ఆయిల్ ఇంజనులు ఉపయోగించి మీ వ్యవసాయాన్ని పెంపొందించండి.
తక్కావిపై సప్లయి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ డైరెక్టరుచే పర్టిక్యులర్ నెం, హెచ్. పి. ఎస్, (8) 3393/66 తేదీ 28-6-66 ద్వారా ఆమోదించబడినది.

ఎమ్. కె.



5 బి. హెచ్. పి. 1500 ఆర్. పి. ఎమ్.
సిరీస్ 2

★

ఎమ్. కె.



6/7—550 ఆర్. పి. ఎమ్.
బి. హెచ్. పి.

ఆంధ్రప్రదేశ్‌కు సోల్ డిస్ట్రిబ్యూటర్లు :

ది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కంపెనీ
4 అండ్ 5, దుర్గాభవన్, రాష్ట్రపతి రోడ్, సికిందరాబాద్
తంతి : AGRIENGCO ఫోన్ : 74779

డిస్ట్రిక్టు డీలర్స్ :

1. శ్రీకిషన్ యింజనీరింగ్ కార్పొరేషన్, అనంతపూర్
2. వెంకటరామ అండ్ కంపెనీ, ప్రొద్దుటూరు
3. బాలాజీ ఏజన్సీస్, బద్వేలి
4. ఇ. శ్రీరామరెడ్డి, పులివెందల
5. బాలాజీ ట్రేడర్సు, చిత్తూరు
6. పంప్సు అండ్ మెషినరి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ (కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు)
7. లక్ష్మి యింజనీరింగ్ కంపెనీ, కరీంనగర్
8. వయనీర్ ఏజన్సీస్, వరంగల్, ఖమ్మం
9. గణేశ్ అగ్రికల్చరల్ యింజనీరింగ్, మహబూబ్‌నగర్
10. రమేష్ ఎలెక్ట్రికల్ యింజనీరింగ్ కార్పొరేషన్, సికింద్రాబాద్.

(మిగతా జిల్లాలకు డీలర్‌షిప్ దరఖాస్తులు తీసుకోబడును)

ఆంధ్రప్రభ
కళా సాహిత్య విజ్ఞాన వేదిక

రైతాంగము-16

మేలిరకం మిర్చి వంగడాలు

ర్చికి పుట్టిల్లు అసలు దక్షిణ అమెరికా (బ్రెజిల్) అయినప్పటికి ఇండియాలో ప్రస్తుతం ఏడాదికి సుమారు అరవైకోట్ల రూపాయల విలువగల మిర్చి పండించబడుతున్నది. పోర్చుగీసువారు మొదట భారతదేశానికి తెచ్చినట్లు చెబుతారు. అందులో ఇరవైకోట్ల రూపాయలకు పైగా మిర్చి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల నేలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పండించబడుతున్నది. దాదాపు రెండు లక్షల ఎకరాలతో గుంటూరు జిల్లా మిర్చి పంటకు పేరెక్కింది. ఆ తరవాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు, కర్నూలు, కడప జిల్లాలు, వరంగల్లు, కృష్ణా జిల్లాలలో కూడా ఈ పంట కావలసినదానికన్నా ఎక్కువగా పండించబడుతున్నది. కూరలలోను, పచ్చళ్లలోను వచ్చిమిరపకాయలు వాడతారు. ఎండు మిర్చి, ఎండు కాయల కారం వంటకాల్లోను, పచ్చళ్లలోనూ కారపు పొడిగా విరివిగా వాడడం పరిపాటి. గుంటూరు జిల్లాలో పండుమిరప (పళ్ళు)తో కొరివికారం అరుచికరమైన పచ్చడి చేస్తారు.

...విన వంగడాలు

మిర్చిలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి ఏడాది నారుపోసి పంట పండించే రకాలు; ఒకే మొక్క చాలా ఏళ్ళు పూలు, పువ్వులతో, కాయలతో ఉండే ... రకాలు. రెండవది 'సీమ పచ్చి మిరప' అని పేరుపడ్డది. ఇందులో ... రకాలే వ్యవసాయానికి లాయకు. ఈ ... ఢిల్లీలోని పూసా ఇన్‌స్టిట్యూట్ ... దాదాపు దేశ వ్యాప్తంగా పండించబడు ... రకాల్ని పరీక్షించి సంకర ప్రక్రియల ... కొత్తరకం మేలిమి వంగడాల్ని రూపొందించారు. అందులో న్యూపూసా (ఎస్.పి.) 34, 446, 51 రైతుకు మంచి పంట ఇచ్చే వంగడాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇందులో ఎస్. పి. 46 'త్రిప్స్' పీడకు కూడా తట్టుకొని కలదిగా పేరు పొందింది.

గుంటూరు సమీపానవున్న లాం (ప్రభుత్వ) వ్యవసాయ పరిశోధన కేంద్రం ... పరిశోధన స్థానం. ఈ కేంద్రంలో తయారైన జి—2, జి—3 మిర్చి వంగడాలు మిర్చి తయారుకు ప్రసిద్ధిచెందినవి. గుంటూరు, కర్నూలు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో రైతుల ఆదరణకు పాత్రమై విరివిగా వాడబడుతున్నాయి. జి—2 పంట దిగుబడి ఎక్కువ. కారం కూడా చాలా ఎక్కువ. జి-3 సన్నని కాయలు. కొన్నిచోట్ల జి—2 కంట దిగుబడి ఎక్కువ. సి. ఎ. 452—1 ఇవి ఒకటి ఎంచిన వంగడం. ఇది కూడా జి, జి—3ల వలెనే మెట్టసాగుకు ప్రసిద్ధి. ఈ సి. ఎ. 756—1—3 అనేదాన్ని ... బావుల నీటివసతి ఆధారం కల ప్రాంతాల్లో వాడుతున్నారు. దక్షిణాదిని ... మైసూరు రాష్ట్రాలు కూడా మిరపకు ప్రసిద్ధి. మద్రాసు రాష్ట్రంలో తిరునల్వేలి, తిరునెల్వేలి, రామనాథపురం, ... జిల్లాలు మిర్చికి ప్రసిద్ధి. 'సత్తూరు ...' అన్న స్థానికమయిన వంగడం ఒకటి ... ఆ ప్రాంతాలలో రైతులు వాడుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కొల్లిపాలెం ప్రాంతంలో లేతరంగు ... కారం పూటుకల 'కొల్లపాలి ముచ్చు' ... పండించబడుతున్నది. ఇవిగాక ఎర్ర ... దేశవాళీకాయ, దేశికాయ, కాకినాడ ..., వరంగల్లుకాయ, వరంగికాయ, ...కాయ కూడా కలవు.

...ర్చి సాగులో మెలకువలు

... ఈ వరలిలో మిర్చిని ఏడాదికి రెండు సార్లు పండిస్తారు. ఒకటి: జులై—సవం ... రెండవది: ఫిబ్రవరి—మే. మిర్చిపంటకు ... బట్టని బంక కొడినేలలు మంచివి. నేలలో ... రవ్వలు ఉంటే మిర్చి సాగుకు పనికి ... నీటిపారుదల (డెయినేజి) వసతి అవసరం. ... మిరపమొక్కలు ఎదగక గిడసబారి ... పంట దిగుబడి తగ్గవచ్చు.

... ఆగస్టు మాసాల్లో గుంటూరు ... కాలాల్లో మిర్చివిత్తనాల్ని పాతుతారు. ... దాదాపు వదిపోసిన విత్తనాల అవ సరముంటుంది. 22 అంగుళాల ఎడములో మిర్చి పాతుతారు. ఇలా పాతిన పొలాల్లో ఎకరాకి దిగుబడి సుమారు ఐదారు వందల ... ఉంటుంది. మిర్చిని వంగ, పైరు ... వంటలతో సస్యపరివర్తనం చేయడం ... కలదు. పత్తితోబాటు మిర్చి కూడా ... సేద్యంలో వాడతారు.

...న పద్ధతి

...చి మిర్చిపంట తియ్యాలన్న రైతు ...నాడి దశనుండి శ్రద్ధ వహించాలి. చెరువు, ... వసతి ఉన్నచోట పక్కనే గొర్రుతో ... రెండు సార్లు దుక్కిచేసి నేలను సిద్ధం ... చెంటక తోలాలి. ఒక్కొక్క మడి 120 ... పొడవున ఐదు అడుగుల వెడల్పున ... కట్టి మురుగునీరు పోవడానికి పక్కల్ని ... తియ్యాలి. బాగా చీకినపెంట ఎకరానికి ... వండ్ల చొప్పున ఈ మళ్లలో వెయ్యాలి. ... మడికి నాలుగు పౌనుల ఎంచిన విత్తనాల్ని వెదజల్లుతూ కంకితంతో ... తూ పోవాలి. తరువాత చెప్పులు

ఉంటుంది. పంట కోతకాలం వేసవి ప్రారంభ కాలం కాబట్టి కోసిన పండుమిరపకాయలను కళ్లాలపై అరబోసి అప్పుడప్పుడు కలియ పెడతారు. తప్పుతాలుకాయలు ఏరి ఆరిన మంచి రంగుగల కాయలను తాటాకు బుట్టలలో కట్టి మార్కెట్టుకు పంపుతారు.

మిర్చికి 'త్రిప్స్' (స్కిర్టోత్రిప్స్ డోర్సాలిస్ హుడ్) పీడ పెద్ద బెడద. 'త్రిప్స్'కు తట్టుకునే ఎస్. పి. 46 వంగడం వంటి వాటిని వాడవచ్చు. రెనెక్సాన్ 2025 (బి. హెచ్. సి)ని వాడితే కూడా త్రిప్సును అరికట్టవచ్చు. మరొక పీడ 'వేరుపీడ'. వేరుపీడపురుగు వేరు కొరికి మొక్క వడిలిపోవునట్లు చేస్తుంది. గుజరాల్ ద్రావణంలో నారుమొక్కల వేళ్లను ముంచితే కూడా మంచిదే.

ఆకు ముడుత తెగులు పెరిగే తలలు తుంచి వేస్తే అరికట్టవచ్చు. 'ముడుత తెగులు' ముదిరి 'కొరివి తెగులు'గా మారుతుంది. ఇందులో లేత మొగ్గలు వడిలి ఎండిపోతాయి. నారుమడిలో నారు కుళ్లిపోవడం మరొక అరిష్టం. దీనికి పెరినాక్స్ (20 గాలన్‌ల నీళ్లలో 1 పౌను) ను పిచికారీ చేస్తే మంచిది. పండు కుళ్లిపోవడాన్ని బోర్డో మిశ్రణం (1%) వల్లను, మైల్డ్యూ జాడ్యమును పెరినాక్స్, గుసరాలిల్ వల్లను అరికట్టవచ్చును.

లేకుండా మడిలో పడిన్నే దిమ్మెను అయి గింజలనుండి మొలకెత్తడాలు వేళ్ళ నేలలో సిల దొక్కుకోటానికి అవకాశం ఏర్పడుతుంది. చిల్లులుగల డబ్బాతో (రోజ్‌కేన్) నీరు పొయ్యాలి.

నారు బాగా ఎదగడానికి ముఖ్యంగా మూడు విషయాలు బాగా పాటించాలి. ఒకటి: అదునులో పేల తయారుచేసే నారుమడులు సిద్ధం చెయ్యడం. రెండవది: విత్తనాల్ని వరిసమానంగా ఒకేలోతున పడేటాగున జాగ్రత్త వహించడం.

శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్

మూడవది: మంచి ఎరువు వెయ్యడం. విత్తనాలు ఎక్కువైతే ఒత్తుఅవడంవల్ల చాలా నారు మొక్కలు చచ్చిపోతాయి. వర్షాలు పడినా కూడా నారుమడి ఒత్తుగా ఉంటే ప్రమాదమే; పలచగానే ఉండాలి.

జూన్—జూలై మాసాల్లో పైవిధంగా వేసిన నారు ఆరు వారాల్లో పాతుకున్ని ఎదుగుతుంది. ఇక రెండు వారాల్లో నారు తీస్తామనగా నారు మొక్కల తలలు ఒక ఎండకాస్తున్న ఉదయాన్నే తుంచివెయ్యాలి. వరం వడితే తుంపినచోట కుళ్లుమొక్క చనిపోతుంది. తుంపి వేయడం 'ముడత తెగులు' రాకుండా చేస్తుంది. రేపు నాట్లు అనగా ఈరోజు సాయంత్రమే నారుమడిని తడిపితే మొక్కలు సునాయాసంగా వేరు తెగిపోకుండా వస్తాయి.

మిర్చి పొలం సిద్ధం చెయ్యడం

ఆగస్టు రెండవ వారానికల్లా నేలను పలు పార్లు దున్ని దుక్కిటగడ్డ పోయేలాగ కలుపు చాలు వేసి, బెడ్డలన్నీ మన్ను అయ్యేలాగ ఇకోసు చాలు కూడా చివర వేసి సిద్ధం చెయ్యాలి. 22 అంగుళాల దూరంలో ఆనవాళ్లు పెట్టడానికిగాను ప్రత్యేక సాధనం వాడతారు.

మిర్చిపంట భూసారాన్ని బాగా పీల్చి వేస్తుంది. అందుచేత నేల బాగా సత్తువ కలదిగా చెయ్యాలి. ఎకరానికి పలభై, ఏభై బళ్ళు చీకినపెంట ఎరువు వేసి వేరుసెనగపిండి గాని, ఆముదపు పిండిగాని వెయ్యాలి. పిండి ఎరువులకు బదులుగా అమ్మోనియమ్ సల్ఫేట్ వాడవచ్చు. ఇప్పుడు మిర్చిపంటకు వేయదగు నైట్రోజన్, భాస్వరం, పొటాసియమ్ మిశ్రపు ఎరువులు లభిస్తున్నవి. ఈ సారవు మొరవుల్ని మొక్క పాతిన వెనక కూడా వెయ్యవచ్చు. పూర్వం గొర్రెలమంద కట్టేవారు. అది మిర్చికి శ్రేష్ఠం. అలా ఎరువులు వేసి సిద్ధంచేసి పాతటానికి అనవాళ్లు పెట్టిన నేల మీద సాయంకాలపువూట చల్లనివేళ మొక్కల్ని నాటాలి. ముదర నాట్లు ఆగస్టు రెండవ వారం నుండి ఒక మాసంపాటు జరుగుతూనేఉంటాయి. లేతనాట్లు అక్టోబరులో వెయ్యడం కూడా కద్దు. లేతనాట్లు సాధారణంగా పచ్చికాయకు వాడతారు. బోదెకు నాలుగు మొదలు పది మొక్కలు ఉంటాయి. కర్ర ఆలుగుతో నేలకు కన్నంపెట్టి వాటిలో నారుమొక్కల్ని నాటి పొడిమన్నుతో వేరు కప్పి నీటిపోత పోస్తారు. వర్షం పడ్డ తరవాత వేసిన నాట్లకు నీరు పొయ్యనవసరం లేదు. వీటిని 'బురద నాట్లు' అంటారు.

ఆంతర కృషి

వాతావరణాన్నిబట్టి అక్టోబరు ప్రాంతంలో ఒకసారి దంతులు తోలితే కలుపు మొక్కలు నశిస్తాయి. పైమన్ను వదును పోకుండా ఉంటుంది. అక్టోబరు మూడవ వారం ప్రాంతంలో పూత ప్రారంభమై డిసెంబరు నాటికి పూత ముమ్మరంగా ఉంటుంది. జనవరి నాటికి పైరుగాలి తిరగగానే మిర్చి పొలం తేటబడి మిర్చి కాపుకు మంచివనివేస్తుంది. నాటు పడిన మూడున్నర మాసాలకు పంటను కొయ్యడం ప్రారంభించి ఫిబ్రవరి వరకు నాలుగు కోతలు తియ్యవచ్చును. ఎండుకాయల పంట దిగుబడి ఎకరానికి 600 పౌనులు ఉంటుంది. సారవంతమైన నేలలో వెయ్యి పౌనులు ఉంటుంది. ఎరువులతోబాటు మంచినీటి వసతి ఉంటే రెండువేల పౌనులకు పైగా దిగుబడి

సముద్రంనుండి మంచినీరు

నేడు చాలా దేశాలలో, పెద్ద నగరాలలో మంచినీరు లభ్యం కావడం ఒక సమస్య అయింది. జనాభా పెరుగుదలతో మంచినీటి అవసరం ఎక్కువైంది. పరిశ్రమల అభివృద్ధికి కూడా మంచినీరు అవసరమే గదా!

సముద్రంలోని ఉప్పునీరు, భూభాగాలలో లభించే చవిటినీరు మంచినీరుగా మార్చగలిగితే ఈ సమస్య పరిష్కారమైనట్లే. స్వల్పవ్యయంలో ఎక్కువగా మంచినీటిని తయారుచేసే పద్ధతిని ఇటీవల కనుగొన్నారు.

వెస్టింగ్‌హౌస్ పరిశోధనాకేంద్రం తయారుచేసిన యంత్రం ఇటు నీటిని శుభ్రపరిచి మంచినీరుగా మార్చటానికి, అటు విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగిస్తున్నది. ఈ మంచినీటి కర్మాగారం రోజుకు 650 వేల గాలన్ల నీటిని శుద్ధి చేస్తుంది. 750 కిలోవాట్ల శక్తిగల రెండు టర్బైన్ జనరేటర్ల సాయంతో రోజుకు 1500 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని తయారుచేస్తుంది. ఈ నీరు తాగడానికి, పరిశ్రమలకు ఉపయోగించవచ్చు.

ఈ యంత్రంలో సముద్ర జలాలను 250 డిగ్రీలవరకు వేడి చేస్తారు. అప్పుడు ఆవిరిని చల్లబరుస్తున్నారు. ఉప్పుద్రవ్యాలు విడివడి, మంచినీరు అవుతుంది.

వరంగల్ జిల్లా
అభివృద్ధి లేమికి కారకులు ఎవరు?

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్లు జిల్లా పరిషత్తు 1959 డిసెంబర్ నెలలో రూపొందినది. 39 మంది సభ్యులతో కూడిన ఈ జిల్లా పరిషత్తుకు శ్రీ వెంకట్రామ నర్సయ్య మొదటి అధ్యక్షులు. తరవాత శ్రీ పి. ధర్మారెడ్డి అధ్యక్షులుగా ఎన్నికైనారు.

ఈ జిల్లా పరిషత్తులో 14 పంచాయితీ సమితులు, 564 గ్రామ పంచాయితీలు, 1084 గ్రామాలు ఉన్నవి. మొత్తం జనాభా 15,45,435 మంది.

వరంగల్లు జిల్లా పరిషత్తు ఈ ఏడు సంవత్సరాలలో సమాజ వికాస కార్యక్రమాలలో ఏమాత్రం అభివృద్ధి సాధించలేదనేది నిర్వివాదాంశం. లక్షల రూపాయలు సమాజ వికాసం కొరకు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నా ఈ నరి ఆదాయంగాని, విద్యగాని, ఏ ఇతర రంగం కాని పెరగక పోవటం విచారణీయం.

వరంగల్లు జిల్లాలో రోడ్డు సౌకర్యం లేదు. పరిషత్తు ఏర్పాటు అయిన తరవాత కొత్త రోడ్ల నిర్మాణం అంతగా చేపట్టలేదు. మొత్తం జిల్లాలో జిల్లా మేజర్ రోడ్లు 111 మైళ్లు, రమిగతాజిల్లా రోడ్లు 50 మైళ్లు, గ్రామ రహదారులు 245 మైళ్లు మాత్రమే. గ్రామ రహదారులు అన్నీ గత నాలుగు సంవత్సరాల కాలంలో మట్టితో నిర్మించినవే. ఒక్క రోడ్డు మీద కూడా వర్షాకాలంలోగాని చలికాలంలో గాని నడవడానికి వీలుకాదు. రహదారి సౌకర్యాలు అభివృద్ధి పరచుటకు తెలంగాణా ప్రాంతీయ సంఘం రు. 32 లక్షలు వరంగల్లు జిల్లాకు ఇచ్చింది. ఈ మొత్తాన్ని గత సంవత్సరం మార్చి వరకు ఖర్చుచేసినట్లు తెలుస్తున్నది. ఇంత పెద్ద మొత్తం ఖర్చుచేసినా జిల్లాలో గల ముఖ్యమైన గ్రామాలకు—పంచాయితీ సమితి కేంద్రగ్రామాలకు—రోడ్ల సౌకర్యం కలగకపోవటం దురదృష్టకరం. ఇరవై సంవత్సరాల పథకం క్రింద 301 మైళ్ల రహదార్ల నిర్మాణ పనులకు డబ్బు అవసరం. ఈ డబ్బు తెలంగాణా ప్రాంతీయ సంఘం ఇచ్చినట్లయితే అది పూర్తికావచ్చు. లోగడ తెలంగాణా ప్రాంతీయ సంఘం ఇచ్చిన గ్రాంటు రు. 32 లక్షలు వరంగల్లు జిల్లా పరిషత్తువారు సరిగా ఖర్చు చేశారా? లేదా? ప్రాంతీయ సంఘం పరిషత్ మండి లెక్కలు తీసుకున్నదా అనే విషయం విచారణీయం.

కైంకర్యం

తెలంగాణా రోడ్ల స్కీము క్రింద చేపట్టిన రోడ్ల నిర్మాణం కంట్రాక్టుదారుల రాజకీయ ముఠాతత్వం వల్ల కుంటుపడుతున్నది. కొంత మంది సర్ పంచులు, పంచాయితీ ప్రతినిధులను నియమించి వచ్చిన—లేక—చూపెట్టిన లాభాలను తమ స్వంతానికి తీసుకొన్నట్లు తెలుస్తున్నది. ఈ సంవత్సరం నాలుగు రహదార్ల పని ప్రారంభించారు. వీటికొరకు రు. 6,25,172 మంజూరు చేయబడినా ఇంత వరకు పూర్తికాలేదు.

జిల్లా వార్తా లేఖ

రు. 4,25,000 వ్యయంతో జిల్లా పరిషత్ భవనం కట్టించారు. రెండు రహదారి బంగళాలు—ఒకటి ములుగులో, రెండవది ఘనపురంలో—జిల్లా పరిషత్తు అధీనంలో ఉన్నవి. ఇవికాక జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యాలయమును జిల్లా పరిషత్ గెస్టు హౌసుగా మార్చారు. వీటిపై జిల్లా పరిషత్తే ఆజమాయిషి చేస్తూన్నది. ఏటి నిర్వహణ క్రింద వేల రూపాయలు ఖర్చు చేసినా కనీస సౌకర్యాలు భవనాలలో లేవనేది సత్య దూరమైనది కాదు.

ముఠాతత్వం

జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో 74 ఉన్నత పాఠశాలలు, 48 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉన్నవి. వీటిలో అధిక సంఖ్యాక పాఠశాలలకు స్వంత భవనాలు లేవు. గత సంవత్సరం 43 పాఠశాలల భవనాల నిర్మాణ కార్యక్రమమును తలపెట్టినా ఏ కారణాల వల్లనో పనులు ప్రారంభం కాలేదు. వీటి నిర్మాణానికి మొత్తం రు. 8,64,740 మంజూరు చేయబడింది. ఈ నిర్మాణ కార్యక్రమాలను కూడా పరిషత్ అధ్యక్షులు, సభ్యులు ముఠా, మత, రాజకీయ ప్రాతిపదికమీద నిర్వహిస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణంలో రాజకీయాలు చొప్పించిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నది.

విద్యా రంగంలో వరంగల్లు జిల్లా పరిషత్ చెప్పుకోతగినంత అభివృద్ధి సాధించలేదు. జిల్లాలో మొత్తం 1408 పాఠశాలలు ఉన్నవి. వీనిలో సగానికి పైగా పూర్వం హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం స్థాపించినవే.

గూడూరు, ఏటూరు నాగారం, నర్సంపేట, చిట్యాల పంచాయితీ సమితులలో రెండు, మూడు ప్రథమశిక్షా కాలాల్లో ఏమాత్రం విద్యాభివృద్ధి జరగలేదనేది స్పష్టం. పంచాయతీ సమితి అధ్యక్షులు తమ స్వార్థం కొరకు రాజకీయ ప్రాబల్యానికే పాటుపడుతున్నారు కాని తమ సమితి అభివృద్ధికి ఏమాత్రం పాటు పడటం లేదు.

అవిశ్వాసం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్థితి కూడా ఈ విధంగానే ఉన్నది. పరిషత్ అధ్యక్షునికి ఎప్పుడు తన మీద అవిశ్వాస తీర్మానం రానున్నదో అనే బెంగ తప్ప శ్రద్ధ లేదు. జిల్లా సెలెక్షన్ కమిటీ వ్యవహారం కూడా రాజకీయ ప్రాతిపదికపైనే నడుస్తున్నది.

జిల్లా పరిషత్ స్కూళ్లలో మొత్తం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 150 మంది. సంగీత ఉపాధ్యాయులు లేరు.

ఈ జిల్లాలో వైద్య సౌకర్యం లేదు. 16 గ్రామీణవైద్యశాలలు, తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదేండ్ల కాలంలో స్థాపించబడినవి కాని, డాక్టర్లు లేక సరిగా పని జరగటం లేదు. మందుల కొరత విపరీతంగా ఉన్నది. జనగాం, చేరియాల, చిట్యాల, ఏటూరు నాగారం, నర్సంపేట, వర్ధన్నపేట సమితులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ వైద్యశాలలు ఏవీ లేవు.

క్షామం

మొత్తం జిల్లాకు పన్నెండు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లయి స్కీములు మంజూరు చేయబడినవి. గత సంవత్సరం మూడు స్కీములకు లక్ష రూపాయలు ఖర్చు చేశారు. మంచినీటి బావుల తవ్వకానికి గత సంవత్సరం లోకల్ డెవలప్‌మెంట్ స్కీము కింద, సాంఘిక సంక్షేమం కింద, సమాజ వికాసం కింద గ్రాంటుగా రు. 6,28,500 ప్రభుత్వం ఇచ్చింది. ఆ మొత్తంలో రు. 3,76,930 ఖర్చు చేశారు. మంచినీటి బావుల మంజూరు విషయంలో కూడా రాజకీయ పార్టీ గ్రూపు తగాదాల కారణంగా అవసరమైన గ్రామాలలో బావుల తవ్వకం జరగలేదు. ఈ సంవత్సరం వర్షాలు లేక బావులలో నీరు ఇంకిపోయింది. తాగటానికి పశువులకు, జనానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

మొత్తం జిల్లాలో 4175 చిన్న నీటి వనరులు ఉన్నవి. వీటిలో సగానికి పైగా మరమ్మతులు లేక పాడుపడినవి. విరుడు 1106 వనరుల మరమ్మతుకు రు. 5,98,586 మంజూరు చేశారు. కాని 170 చెరువులు మాత్రం బాగుచేయబడినవి. సమాజాభివృద్ధి పథకం కింద 158 ఆయిల్ ఇంజన్లు, 62 ఎలక్ట్రిక్ మోటార్ పంపుసెట్లు రైతులకు మంజూరు చేయబడినవి. ఇవి కూడా సభ్యులకో లేక, వారి ఆమయూయులకో ఇవ్వబడినవని రైతులు అంటున్నారు.

అభావం

వ్యవసాయరంగంలో ఈ జిల్లా పరిషత్ ఏ మాత్రం అభివృద్ధి సాధించలేదు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సప్లయి చేయని కారణంగా, వర్షాభావం వల్ల పంటలు 35 శాతమే పండినవి. ఎరువుల పంపిణీ సహకార సంఘాలకు ఇచ్చినందువలన, సహకార సంఘాల పాలకవర్గం ఎరువులను బ్లాక్‌మార్కెట్టులో అమ్ముకొని సొమ్ము చేసుకొన్న ఉదంతాలెన్నో ప్రభుత్వం దృష్టికి కొనిరావడం జరిగింది. అయినా రాజకీయమైన ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఎట్టి చర్య తీసుకోలేదు.

1966—67 జిల్లాపరిషత్ బడ్జెట్టు అంచనా ప్రకారం రు. 162,58,125 ఆదాయం. రు. 108,58,125 ఖర్చు. ఇన్ని లక్షల రూపాయలను వ్యయ పరిచినా ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందకపోవటం, అభివృద్ధికి పునాదులు కూడా వేయకపోవటం విచారకరం. అధికార వికేంద్రీకరణ అనంతరం ప్రజలే పాలకులైతే తమ అభివృద్ధిని తామే చేసుకోగలరని అధికారాన్ని ప్రజల హస్తగతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రజా ప్రతినిధులు పాలకులై తమ అధికారాన్ని రాజకీయ, కుల, మత, పరంగా ఉపయోగించడం సిగ్గుచేటు. అధికారం ఉన్నంతమాత్రాన తమ ఉనికిని మరిచిపోవడం శ్రేయోదాయకం కాదు.

విధురగీతి

వరిగి రాధాకృష్ణ

హేమంతము నా పాలిట
హేళనగా పరిణమించె,
నాలో ఏవో జ్వాలలు
నాగుబాములై నటించె.

హేమంత నిశాంతమ్మున
నా మనసును చుట్టుకొన్న
ఈ నైరాశ్యపు పొరలను
ఏ రీతిగ విదలింతును?

అదురుతున్న పెదవులలో
ప్రిదులుచుండె హృది వాంఛలు.
కుదురుబాటు లేని మనసు
వదరుచుండె పొడి మాటలు.

చేయి నీట ముంచిన మో
చేతి దాక చలి ప్రాకెను.
మంచు హారజాలో కత్తిని
మించిన పదు నగపించెను.

హిమకణమును గొంచి నేను
భ్రమించితిని ముత్యమంచు
ఎన్నో ఊహించిన బ్రతు
కీ రీతిగ తెల్లవారె!

గిలిగింతలు లేనినాడు
చలికాటుకు విరుగు డేది?
రాతిరి రానున్న తలపె
కోతపెట్టె హృదయమ్మును.

కన్నులలో కలలు నింపు
కొన్న రోజు లేమాయెను?
గంటలు నిమిషమ్ములుగా
గడిపిన గత మేమాయెను?

నిద్దురపోవుటకు భయము;
నిద్దుర లేచుటకు భయము.
కనులు మూసికొన్నను నిదు
రను మాటయె లేకపోయె!

నిదుర పట్టినను నిదురా?
అది కలతకు ప్రతిరూపము.
నిదుర పేరుతో ప్రాణము
నిలుపున తీసెడి శాపము.

కలత నిదుర విడవ కనులు
కణకణమని మండుచుండు.
నిలువంతయు నేదో ఒక
నీరస ప్రవృత్తి నిండు.

ప్రొద్దెక్కిన వయ్యా చలి
హద్దుమీరి వర్తించును.
ప్రభాకరుని కీ శాంత
స్వభావ మెందుకు కలిగెను?

పూచులవలె అనుభూతులు
బాధించును మానసమును.
ఇది యొక ఉన్మాదస్థితి
విధి వంచించిన దుఃస్థితి!

ఇంతగ మది కుంగునంచు
ఏనాడనుకొంటిని మరి?
వింతగ పలుపురు మరి నా
వైపు చూతు రనుకొంటిన?

గుడిలో గంటల సవ్వడి
గుర్తుతెచ్చె గతమంతయు.
జంటతనము పోయి నేడు
ఒంటరితనమే మిగిలెను.

సంగీతము విన్న మనసు
సంకటమున బడిపోవును.
అక్షరాల వెంట నడచు
అక్షియుగ్మ మశ్రుమయము!

రేపుమీద గల ఆశకు
రెక్కలు తెగినట్లాయెను.
జ్ఞాపకాల గూడు కదలి
ఆపలేని వ్యథ రగిలెను.

అవిడ సింగారించుక
అలయమున కేగుదమనె.
చేయి కలుపమంటి నేను
చిరచిరలాడెను ఏలో?

పోవున దాలయమునకని
పాలతి దూరముగా నడచె.
విడివిడిగా నడకలయిన
ముడిపడినవి మనసు లెపుడో!

వెన్నెలలో బయులుదేరి
వెళ్లితి మదిగో, అది గుడి.
తలపులలో పవిత్రమగు
మలుపు తిరిగినట్లాయెను.
మంగళహారతి గొనునపు
డంగన మోమును కనుగొన,
గాంభీర్యము తోచె నందు
కదలించెను నన్ను నవ్వు.

తిరిగి వచ్చునపు డూరక
తిరిగి వెనుక చూచినాను.
ఏక్షుకొనెనో ఏమో
శ్రీమతి ప్రశ్నించె నిటులః

"ఆత్మీయులు ఎవ్వరయిన
ఆలయమున నున్నారా?"
శ్రీమతి వేసిన ప్రశ్నకు
చిరునవ్వే నా జవాబు!



పోలండు దేశపు పోస్టర్ చిత్రకళలోని భావస్ఫూర్తికి ఒక నమూనా.

ఆంధ్రుల చరిత్రలో పదునైదవ శతాబ్దానికే ప్రత్యేకత ఉంది. కారణం విశాల విజయనగర సామ్రాజ్యం శ్రీ కృష్ణదేవరాయల పరిపాలనలో మూడు పువ్వులూ, ఆరుకాయలూగా విలసిల్లటం. ఆయన సభా భవనానికి భువన విజయమని పేరు. సమరాంగణ కార్యములు పరిసమాప్తమైన వెంటనే సాహిత్యాంగణ కార్యరంగంలో కాలుంచువాడు రాయలు. నాటినుండి సారస్వత సమాలోచనలూ, సాహిత్య ప్రక్రియలూ, పాండితీ ప్రకర్షలూ, సంగీతాప ధానాలూ, నాట్య వినోదాలు వేదిధాల విలసిల్లాయి. కవితా కన్య విచ్చలవిడిగా, నిర్భయంగా గీత మాలాపించి, గజ్జెలు ఘల్లు మనిపించి ఆంధ్రుల హృదయాల్ని ఝల్లుమనిపించింది. ఆదంతా ఒక కలగా మాత్రమే నేడు మనము చరిత్రలద్వారా కాంచగలుగుతున్నాము. నిజమే. అది ఒక కల.

అతని ఆస్థానంలో అష్టదిగ్గజాలున్నారన్నారు. వారిలో పింగళి సూరన కూడా ఒకరు అన్నారు. కాని చారిత్రక ప్రమాణాల వల్ల పింగళి సూరన రాయల ఆస్థానమున లేడని తేలినను అష్టదిగ్గజాలలో మండి

నంద్యాలలో పింగళి సూరన జయంతి

జి. ఎస్. శాస్త్రి

అతని పేరుమాత్రం పోలేదు. ఏది ఏమైనా అతడు, ఆ మహాకవి రాయల సామంత ప్రభు వంశమున నుద్భవించిన నంద్యాల కృష్ణరాజు ఆస్థానమున నుండినాడు. దీనికి తిరుగులేదు.

రసికావతంసుడైన కృష్ణరాజు పరిపాలనమూ, అనల్ప కల్పనా చాతురీ ధురీణుడగు పింగళి సూరన మహత్తర కవితామృతధారలనూ పొందిన నంద్యాల నగరము కడు ధన్యము. పింగళి సూరన నంద్యాల మండలము (నాడు) లోనివాడే అయిన 'కవాల' నగరనివాసియయ్యును ఆస్థాన స్థాన రీత్యా నంద్యాల వాసియే. 'కళా పూర్ణోదయ'మను అనల్ప కల్పనా ప్రబంధము రచించి నంద్యాల కృష్ణరాజున కంకితమునేసి తెలుగు వాఙ్మయ రంగమున నంద్యాలలో చిరంతనమైన కీర్తి నాపాదించిన ఆ మహాకవి పింగళి సూరన జయంతి ఉత్సవాలు నంద్యాల నగరమున ఇటీవల ఘనంగా జరిగినాయి.

పింగళి సూరన జయంతి ఉత్సవమంటూ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించారు. ఉదయము ... గంటలకు ... సమ్మేళనము. ఈ ... కార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ వై. వి. రమణారెడ్డిగారు. సభ సమ్మేళనమైన వెంటనే కావ్య పఠనము.

ఈ సభా కార్యక్రమము నంద్యాల నగర క్షేత్ర పాలకుడైన శ్రీ బ్రహ్మనందీశ్వరాలయంలో జరిగింది. అగ్రికల్చర్ అండ్ పాలిటెక్నిక్ సహకారముతో స్టేజి తయారయింది. రంగు రంగుల సిల్కు తెరలు, అగరువత్తుల పరిమళము. చల్లటి మలయమారుతంలో ఉదయ సమయము. వేదికమీద, వెనుకగా ఎత్తైన పీఠంమీద లాహా నిర్మిత సరస్వతి చిత్రపటము వివిధ విద్యుత్కాంతి పుంజములలో ప్రభాసిస్తూ నిజముగా సరస్వతీ పీఠమా అన్నట్లు తలపింపజేసింది. మెత్తటి పరుపులు, వాటిపై చక్కటి తలగడలు అర్ధ చంద్రాకృతిలో అలంకరింపబడి ఉన్నాయి. ఆ ఆసనములలో వరుసగా శ్రీ మగులల రామచంద్ర రావుగారు, శ్రీ మద్దులపల్లి వీరరాఘవ శర్మగారు, శ్రీ దేశినేని వెంకటరామయ్యగారు, శ్రీ కాశిరాజు సత్యనారాయణమూర్తిగారు, శ్రీ వై. వి. రమణారెడ్డిగారు, మాన్య శ్రీ మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, శ్రీ అనుముల వెంకట శేషకవిగారు, శ్రీ కె. జె. కృష్ణమూర్తిగారు, శ్రీ గొట్టిముక్కల గోపాలకృష్ణశాస్త్రిగారు, శ్రీ కానాల వెంకట సుబ్బయ్యగారు, శ్రీ బచ్చు సుబ్బరాయకవిగారు ఆసీనులై ఉండగా, అలనాటి రాజ్య రమావల్లభుల ఆస్థాన వైభోగములు చూడక పోయిననూ—నేటి ఈ సభా వైభవము మరల మనల నానాటి రాజ్యసభా ప్రాంగణమున నిడినట్లనిపించినది.

అనంతరం కావ్యగానము ప్రారంభమైనది. మొట్టమొదట బ్రహ్మశ్రీ మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తాము రచించిన సత్యనారాయణ మహాత్మ్యము అదిగాగల కావ్యముల నుండి మనోహర పద్యగాన మొనర్చినారు.

పిమ్మట అనుముల వెంకటశేష కవిగారు, తాము కీ. శే. రాయసము శేషగిరిరావుగారితో కలిసి రచించిన "పోతన" నవల నుండి రెండు మధుర సన్నివేశములు చదివి వినిపించారు. ఆ తరువాత శ్రీ కె. జె. కృష్ణమూర్తిగారు పాకిస్థాన్—భారత యుద్ధ సమయమున భారతీయుల సాహోద్యటతా రచించిన ప్రబోధగీతిక లను శ్రావ్యగళంతో, ఉత్తేజకంగా పాడి వినిపించారు. తదనంతరము శ్రీ గొట్టిముక్కల గోపాలకృష్ణశాస్త్రిగారు తాము నూతనముగ రచించిన, అముద్రితమైన 'వీరబాలుడు' అన్న అభిమన్యు కథాకావ్యమునుండి యుద్ధం పూర్వము అభిమన్యుడు ఉత్తరకడ శెలవు సంభాషించు ఘట్టమునుండి, పద్మవ్యూహభేదన ఘట్టమునుండి గంభీర గళముతో సభ్యులు మగ్నులయ్యేలా పద్యములు పాడి వినిపించారు.

ఆ పిమ్మట తాముమూ, శ్రీ మద్దులపల్లి వీరరాఘవ శర్మగారునూ కలిసి రచించిన 'ఆర్యార్తి చింతామణి' శతకమునుండి కొన్ని మధుర పద్యములు పాడిరి. తరువాత శ్రీ కాశిరాజు సత్యనారాయణమూర్తిగారు రైతు కృషికి సంబంధించిన పద్యాలు చదివారు. అనంతరం శ్రీ దేశినేని వెంకటరామయ్యగారు తాము రచించిన "మనశ్శాంతి" అను భావ కావ్యమునుండి పద్దు మధుర లలిత సమాస బంధురమైన పద్యాలు చదివి వినిపించారు. ఆ పిమ్మట శ్రీ మగులల రామచంద్రరావుగారు తమ 'పార్థన' ఖండకావ్యమునుండి కొన్ని పద్యములు పాడి వినిపించారు. అనంతరం భావ బంధురమైన గేయాలు పాడి వాటి భావాల్ని నిర్వచిస్తూ సభ్యులను సమ్మోహితులను చేశారు. నిజముగ వాటి కార్యక్రమానికి మగులలవారి గేయగానమే ఒక ప్రాణం వంటిది అయింది.

ఆ తరవాత శ్రీ మద్దులపల్లి వీరరాఘవ శర్మగారు సంస్కృత సమస్యాపూరణము—వ్యంగ్యార్థ వివరణము—ఆర్యార్తి చింతామణి పద్యములు చదివి వివరించారు. పిమ్మట శ్రీ కానాల వెంకటసుబ్బయ్యగారు తమ 'సుబుద్ధి' శతకం నుండి, 'కాకతీయ సామ్రాజ్యం'నుండి పద్యాలు చదివి వినిపించారు. చివరలో శ్రీ బచ్చు సుబ్బరాయ కవిగారు తమ 'సంస్కృత సీతారాము సంవాదము' నుండి అత్యుక్తి గూఢార్థ యుతమైన శ్లోకములు పఠించి వినిపించారు.

చివరలో శ్రీ వై. వి. రమణారెడ్డిగారి మంచి పలుకులతో నాటి ఉదయ కార్యక్రమం పరిసమాప్తి అయింది.

మరలా సాయంకాలము—మలయమారుతము వీచెడి వేళ, సాంధ్యారుణ ప్రభలు వ్యాపించి, ... గోపుర ప్రాకారాన్ని ... వేళ, ఆలయ ఘంటారావములు ఏర్పడుచున్నంతకాకసముల్లో ఉల్లసిల్లెడి వేళ—కవి సమ్మేళన సభ ప్రారంభమైంది. ఉదయ తతంగము ఒక ఎత్తు. సాంధ్య తతంగము ఒక ఎత్తు. ఈ సాయంకాల సభకు ఒక ప్రత్యేకత ఉంది. అది శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రి శతావధాని, కవిసింహ, ఎమ్. ఎల్. సి. గారి అధ్యక్షతన నెల్లూరి నగర వాస్తవ్యులు, అనేక కావ్య గద్య రచయితలు, యువ కవులు అయిన శ్రీమాన్ ముదివర్తి కొండమాచారిగారిని సమ్మానించుట. తదనంతరము అనుకరణ చక్రవర్తి అయిన శ్రీ నేరెళ్ల వేణు మాధవ్ ఎమ్. ఎ. గారి నాట్యావధానము ఉండుట ఈ ప్రత్యేకత.

సభా ప్రారంభమున శ్రీ శేషశాస్త్రిగారు పింగళి సూరనగారి నివాస, కాల, కావ్య విషయాదులు తెలిపి అట్టి వారికి నివాసమై అలరారిన ఈ నంద్యాలలో పెక్కు కవితా సభలు జరుగుట ఆవశ్యక మన్నారు. అంతేకాక ఎప్పుడో 1944 లో జరిపిన పింగళి సూరన జయంతి మళ్లీ 1966న జరుగుట ఆలోచనీయమైన విషయమే అయినా, ఇది సవసైతన్య కారకమై ఇట్లే ప్రతి ఏటా జరుగుగాక అన్న ఆశ వెలిబుచ్చారు. ఉపన్యాసానంతరము పట్టు వస్త్రములతో, నారికేళ కర్పూర తాంబూల చందన గంధాదులతో మంగళ వాద్య మధుర గాన మలరారుచుండగా పట్టణ ప్రముఖ వర్తక శ్రేష్ఠులు, మాజీ ఛైర్మన్ గారు అయిన శ్రీ నాగభూషణం చెట్టిగారు ఆయన్ని సూట పదహారుతో సమ్మానించారు. సభ్యుల కరతాళధ్వనులు మిన్నంటినాయి. వెనువెంటనే ఉదయం సభా వేదిక నలంకరించిన కవి వృషభులకు యథోచితముగా చందన గంధ తాంబూల వస్త్రాదులతో సత్కరించారు. శ్రీమాన్ కొండమాచారి గారు తమ స్వీయ రచన నుండి పద్యగానం చేశారు. గానానంతరం నాదస్వర విద్వాంసుడైన శ్రీ ముత్యాలపాటి నరసింహులు గారిని "నాదస్వర గాంధర్వ" బిరుదుతో, చందన గంధాదులతో సత్కరించారు. బిరుదానంతరం శ్రీ నరసింహులు తమ నాదస్వర గాన మాధురితో సభ్యులను తన్మయుల నొనర్చారు.

అనంతరం శ్రీ నేరెళ్ల వేణు మాధవ్‌గారిని కూడా చందన తాంబూలాదులచే సత్కరించారు. ఆయన అద్భుతమైన తన అనుకరణ శక్తిచే నాయకుల, నటుల, గాయనీ గాయకుల, పశు పక్ష్యాదుల, సంగీత వాద్యముల ధ్వన్యనుకరణ మొనర్చి సభ్యులచే సెబాస్ అనిపించుకొన్నారు.

కార్యక్రమాంత్యంలో శ్రీ శేషశాస్త్రిగారు ప్రసంగిస్తూ, "నేడే నంద్యాల నగరంలో పింగళి సూరన జయంతి ఉత్సవంలో, కవితాగానమూ, సమ్మానమూ, సంగీత ప్రదర్శనమూ, బిరుదప్రదానమూ, నాట్యావధానమూ, సత్కారమూ, అంటే—సాహిత్యమూ, సంగీతమూ, నాట్యమూ—మూడింటి సమ్మేళనము జరిగింది. నాటి రాయల కళాభిజ్ఞత మళ్లీ చాటింది ఈ రాయలసీమలో ఒక నగరం" అని అభినందించారు.

ఆ నాటి సభా కార్యక్రమాలు చూచినవారి హృదయాలూ, మళ్లీ ఐదువందల వత్సరాల గతంలోకి వెళ్లి ఒక్కసారి రాయల కళా రంగ స్థలిలో విహరించినవి అన్న మాట నిజం.



ప్రపంచ ప్రసిద్ధి పొందుతున్న టెలివిజన్ శిఖరాలు: వాస్తు శిల్పి డాలింజర్‌చే రూపొందించబడిన 1500 అడుగుల ఎత్తు టెలివిజన్ శిఖరపు నమూనా ... మధ్య అతిథి మందిరం ... చివర ఆల్పాహారశాల...

(యు. పి. ఐ.—ఫొటో)

మాస్టారూ గుడ్‌బై!

విశ్వనాథం కాలేజీనుంచి రావటం వీధి గుమ్మంలోంచి చూసిన సుశీల రివ్వున ఇంట్లోకి పరిగెత్తింది పుస్తకాలు తెచ్చుకోవటానికి. విశ్వనాథం అద్దెకుంటున్న ఇంటివారమ్మాయి సుశీల. సుశీల తల్లిదండ్రులకు ఒక్కతే ఆడపిల్ల.

విశ్వనాథానికి ఇంకా వివాహం అవలేదు. అతను పుట్టి పెరిగిన పక్క పల్లెటూర్లో తల్లి ఉంది. భర్త తన జీవితంలోంచి వెళ్ళిపోతూ వదిలిపోయిన పొలం మీద రాబడిని ఒక్కగా నొక్క కొడుకు భవిష్యత్తును రూపు దిద్దేందుకు వినియోగిస్తూ, కొడుకు పట్నంలో చదువుకుని తన కాళ్ళమీద తను నిలబడ గలిగితే, అప్పుడు అతని దగ్గిరికి వచ్చి జీవిత శేషాన్ని సుఖంగా వెళ్ళదీయాలనే ఆశతో ఆవిడ ఉంది. విశ్వనాథం లెక్చరర్ పనిలో ప్రవేశించి నెల అయింది. కాలేజీలో చేరక ముందు విషజ్వరం వచ్చింది. అది తగ్గుముఖం పడుతుండగానే ఉద్యోగం వచ్చింది. ఈ పిలుపు కోసమే కాచుకుని కూర్చున్న విశ్వనాథం ఆరోగ్యాన్ని లెక్కచెయ్యక వెంటనే చేరిపోయాడు. ఈ నెల్లాళ్ళూ రిక్షామీదనే కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. తన ఊరికి బస్సులు వెళ్ళవు. రైలు ఎక్కి ఒక స్టేషన్లో దిగాలి. అక్కడినించి సుమారు రెండు మైళ్ళు నడవాలి. బండి ఎవరూ కట్టరు. రెండు రోజులు సెలవుపెట్టి వెళ్ళి తల్లిని తీసుకు వచ్చేద్దామనుకుంటే ఎలాగూ కుదరకుండా ఉంది. ఈ విషయమే ఆలోచిస్తూ రిక్షా దిగి తన గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు విశ్వనాథం.

కాళ్ళూ మొహమూ కడుక్కొని లుంగీ బనీయనులతో విశ్వనాథం కుర్చీలో కూర్చుంటూండగానే సుశీల వచ్చింది పుస్తకాల సంచీతో. "అవర్ క్లాస్ పాఠం వచ్చేసింది, మాస్టారూ!" అంటూ మూల ఉన్న చాప తెచ్చింది పరవటానికి.

పరధ్యానంగా ఏటో చూస్తున్న విశ్వనాథం సుశీల వైపు తల తిప్పి చూశాడు. "మనం రేపు పాఠాలు చెప్పుకుందాం. వెళ్ళు, సుశీలా" అన్నాడు.

సుశీల చాప మూలన పెట్టేసింది. సంచీలోంచి తీసిన ఆరవ తరగతి ఇంగ్లీషు పుస్తకం లోపల పెట్టేసింది.

"రెండేళ్ళయింది ఇది ఆరవ తరగతిలో చేరి. ఒక్క ఇంగ్లీషు ముక్క రాదు. మీకు పుణ్యం దక్కుతుంది. సుశీలకి ఆ సబ్జక్టు చెప్పి పెట్టండి, మాస్టారూ" అన్నాడు ఆ మధ్య ఇంటిగలాయన శ్రీధరం.

"ఎంత మాట! తప్పకుండా చెబుతాను. సాయంకాలం నాకూ కాస్త టైము పోయినట్లుంటుంది. పంపించండి" అన్నాడు విశ్వనాథం.

ఆ మాటకే ఎంతో సంతోషించా డాయన. ఆ లా దంపతులే అంత. తమ ఇంట్లో విడిగా ఉన్న గదిలో దిగగానే అతన్ని గురించి భోగట్టా సేకరించి బంధుత్వం కలిపారు. వారాని కో సారైనా విశ్వనాథం వాళ్ళింట్లో చెయ్యి కడుక్కోవలసిందే. శ్రీధరం దంపతులు ఊరు ... మొదటి రోజుల్లో మొహ..., "ఆనేమిటి, మాస్టారూ, నెల పొడుగునా ఆ హోటల్ మెతుకులతో ఎంతకని అవస్థ పడతారు? మేమేమైనా పది మందిమి లేము గద! వండుకున్న దానిలో మిగిలిపోయేంత లేదు మీరు తినే తిండి" అనేవాళ్ళు ఇద్దరూ.

ఇంకేమిటి మాట్లాడగలడు విశ్వనాథం? పట్నాల్లో ఇల్లు గలవాళ్ళు అంటే విశ్వనాథం ఉంచుకున్న అభిప్రాయం చెరిపేయబడింది, శ్రీధరం దంపతుల సహవాసంతో. అదృష్టవంతుణ్ణే అనుకున్నాడు.

సుశీలకు పాఠం చెబుతున్నప్పుడు మాత్రం 'నేరకపోయి వచ్చా నీ ఇంటికి' అనుకునేవాడు. సుశీలకు పాఠం చెప్పడంలో ఉన్నంత కష్టం ఎందులోనూ లేదనిపించేది అతనికి. ఆ పిల్లతో గడిపిన ఆ అరగంటలో తలనొప్పి సులభంగా వచ్చేది. 'మీ పిల్లకి చదువు చెప్పడం నా వల్ల కాదు. నా కా ఓపిక లేదు' అని శ్రీధరంతో చెప్పడానికి మొహమాటం అడ్డు వచ్చేది. సుశీల చదువులో ఎంత మందమో మిగతా విషయాల్లో ఆ పిల్ల బుద్ధి అంత చురుకుగా పనిచేసేది.

ఇలా ఉండగా విశ్వనాథం తల్లి దగ్గిర నుంచి ఉత్తరం వచ్చింది. తమ పక్కింటి కుర్రాడు ఒకతను పనిమీద పట్నం వస్తున్నాడనీ, అతన్ని సాయంగా తీసుకుని తను బయలుదేరి వస్తున్నాననీ ఆవిడ వ్రాసింది.

ఉత్తరం చూసుకుని విశ్వనాథం అమితంగా సంతోషించాడు. గది అంతా దులిపి సర్దాడు. లేని ఓపిక తెచ్చుకున్నాడు తల్లికోసం. కబురు విని శ్రీధరం దంపతులు ఎంతో ఆనందించారు.

సాయంకాలం విశ్వనాథం ముస్తాబై స్టేషన్‌కు వెళ్ళడానికి త్వరపడుతూంటే సుశీల వచ్చి, "మాస్టారూ, మీ అమ్మ వస్తూందండీ ఇవాళ?" అని అడిగింది. మాస్టారి తల్లి వస్తూందని తల్లి దండ్రీ చెప్పుకొంటూ ఉంటే విన్న దా పిల్ల.

"అవును, సుశీలా. త్వరగా వెళ్ళి అమ్మని తీసుకు వచ్చేశాక మనం పాఠాలు చదువుకుందాం. సరే కదూ" అని సుశీల బుగ్గమీద చిన్న చిటికె వేసి బయలుదేరాడు విశ్వనాథం.

స్టేషన్లో రైలు రెండు గంటలు లేటని తెలిసింది. ఆ రెండు గంటలూ ఓర్పుగా గడిపాడు. రైలు వచ్చింది. అన్ని పెట్టెలూ వెతికాడు. ఏ పెట్టెలోనూ అతనికి తల్లి కనిపించలేదు. ఆందోళన, ఆత్రత ఒక దాన్నొకటి తరుముకు వచ్చాయి విశ్వనాథానికి. 'అమ్మ ఎందుచేత రాలేదు? అసలు బయలుదేరిందా? వస్తానని ఎందుకు వ్రాస్తుంది?' అనుకున్నాడు.

తెగని ప్రశ్నలతో ఇంటికి చేరాడు విశ్వనాథం. వీధి గుమ్మంలోంచే, "అమ్మగారు వచ్చారా?" అని అడిగారు శ్రీధరం, భార్యా. తల అడ్డంగా తిప్పి గదిలోకి వెళ్ళి చతికిల పడ్డాడు విశ్వనాథం. సుశీల ఇంగ్లీషు పుస్తకం పట్టుకుని వచ్చింది. 'ఈ పిల్లకి ఇవాళ పాఠంమీద ఆసక్తి ఎక్కువయి పోవటం కూడా నా కో పరీక్షలా ఉంది' అనుకున్నాడు.

మాస్టారు అడగకుండానే 'అవర్ క్లాస్' పాఠం అప్పగించేసి 'గుడ్‌బై' పాఠం తీసింది సుశీల. అక్కడినించి ఒకటే గొడవ.

"గుడ్‌బై అంటే ఏమిటి, మాస్టారూ? నిన్న మా బళ్ళో మాస్టారు 'గుడ్‌బై' పాఠం చదువుకుని వస్తే ప్రశ్నలు వేస్తానన్నారండీ. జవాబులు చెప్పకపోతే ఒళ్ళు పీకేస్తా నన్నారు. ఇదుగో, నిన్న ఇక్కడ కొట్టారు" అంటూ చేతులు చూపించింది.

"ఎందుకు కొట్టారు నిన్ను?" అడిగాడు విశ్వనాథం.

కొంతసేపు దిక్కుమొహం వేసుకుని సుశీల చెప్పింది:

"నిన్న ఆ పాఠం చెప్పాక 'గుడ్‌బై' అంటే అర్థం అడిగారు నన్ను."

"చెప్పావా?"

"ఊ హూ."

"అప్పటి కప్పుడే మరిచిపోయా విన్న మాట? బలే పిల్లవి. అంత మతిమరుపైతే కొట్టరూ, ఎవరయినా?"

సుశీల తల వంచుకుంది. బళ్ళో మాస్టారి చేతి దెబ్బల్ని తలుచుకుని మరోసారి వణికింది. ఎప్పుడూ విననంత శ్రద్ధగా వింది ఆ పాఠాన్ని. పూర్తిఅయ్యాక, "గుడ్‌బై, మాస్టారూ!" అంది లేస్తూ. విశ్వనాథం నవ్వాడు. గుమ్మం

శివల జగన్నాథరావు

దాకా వెళ్ళి వచ్చి, "అయితే మీ అమ్మగారు రాలేదా, మాస్టారూ?" అంది ఆశ్చర్యంగా. విశ్వనాథం మాట్లాడలేదు. ఉన్నట్టుండి సుశీల అంది:

"మీ అమ్మగారికి ఒంట్లో బాగా లేదేమో నండీ."

విశ్వనాథం ఉలిక్కిపడ్డాడు. సుశీల వెళ్ళిపోలేదు; ఊరుకోలేదు. వాగుతూనే ఉంది. "మీ అమ్మగారికి జ్వరం వచ్చి ఉంటుంది. అందుకే రాలేదు. లేకపోతే ఏదైనా దెబ్బతగిలి ఉండాలి. నాకు మొన్న బడికి వెళుతూంటే రాయి తగిలి కాలివేలు చీరుకుపోయింది. ఏడుస్తూ ఇంటికి వచ్చేశాను అప్పుడు. బడి కెళ్ళలేదు మరి..."

తన అనుభవాన్ని పురస్కరించుకుని ఆ పిల్ల చెబుతున్న కబుర్లు విశ్వనాథానికి చురుకు చురుక్కున తగులుతున్నాయి. కొందరు పిల్లలు చదువు తప్ప ఏమీ అక్కర్లే దన్నట్టు మన్నుతిన్న పాముల్లాగా ఉంటారు. కొందరు పిల్లలకు చదువు తప్ప అన్నీ ఈసులూ కావాలి.

సుశీల ఇంకా వాగుతూనే ఉంది. "నా మాట అబద్ధం కాదు, మాస్టారూ. మీ అమ్మగారికి దెబ్బ తగిలి ఉంటుంది. లేకపోతే ఎందుకు రాదు?"

"సుశీలా!" విశ్వనాథం గట్టిగా అరిచాడు. మరుక్షణం అతని చేతివేళ్ళు సుశీల లేత బుగ్గలమీద ముద్రలు వేసుకున్నాయి. కళ్ళలో నీళ్ళు తిరగగా "అమ్మా!" అని కేక పెట్టింది సుశీల బాధతో. విశ్వనాథం గుండెల్లో సుశీల ఆక్రందన బల్లెమై దిగింది. ఉన్నపాటున లేచి పరిగెత్తాడు బయటికి, దబదబ చప్పుడు చేస్తున్న గుండెలతో.

తను పుట్టిన దగ్గిరనించీ తల్లి ఒక్కతే తెలుసు విశ్వనాథానికి. తోబుట్టువులూ, బంధువులూ, ఆప్తులూ అందరూ తనే అయి పెంచింది అతని తల్లి. చదువు కోసం పట్నం వచ్చేవరకూ తల్లికి ఇంటి పనుల్లో వెనక వెనకనే తిరిగి సాయపడేవాడు విశ్వనాథం, అమ్మ ఎక్కడ కష్ట పడిపోతుందో నని. ఆవిడకి ఒళ్ళు కాస్త వెచ్చబడిన రోజున విశ్వనాథానికి అన్నం, నీళ్ళూ సయించేవి కావు. అంత అపేక్షగా చూసుకున్న తల్లి ఇవాళ తన దగ్గిరికి వస్తూ ఏదో ప్రమాదానికి గురి అయిం దనేసరికి విశ్వనాథానికి ఒళ్ళు తెలియలేదు. ఆ కబురు వినవచ్చింది ఒక పసిపిల్ల నోటినుంచి అన్న విచక్షత ఆ క్షణంలో విశ్వనాథానికి లేకపోయింది.

విశ్వనాథం కాళ్ళు అతన్ని తిన్నగా రైలు స్టేషన్‌కు తీసుకుపోయాయి. ఒళ్ళంతా చెమటలు దిగజారసాగాయి. 'అమ్మ అనుకున్న టైముకి ఎందుకు రాలేకపోయింది? ఒక వేళ నిజంగా ఆవిడ కేదేనా దెబ్బ తగిలిందా? భగవాన్! ఏ ఆపదా రాకూడదు. రాకూడదు. అయినా సుశీల ఎందుకలా పలికింది? ఏ అదృశ్యశక్తి ఆ పిల్లనలా పలికించింది?...'

విశ్వనాథం మనస్సు సవాలక్ష సందేహాలతో, అనుమానాలతో తత్తరపడుతూంది. పిచ్చివాడిలా స్టేషన్‌లోనే కూర్చుండి పోయాడు. రాత్రి ఏడు గంటలకు తమ ఊరుమీదుగా వచ్చే మరో బండి వచ్చింది. బెంచీమీద కునికిపాట్లు పడుతున్న విశ్వనాథం గభాలున లేచి పెట్టెల దగ్గిరికి వెళ్ళాడు. అతని తల్లి పెట్టె బెడ్డింగూ పట్టించుకుని చిరునవ్వుతో దిగింది. వెనక పద్దెనిమిదేళ్ళ కుర్రవా డొకడు ఉన్నాడు.

తొలేవలో ఆవిడ చెప్పింది, బయలుదేరుతూంటే వర్షం అడ్డు వచ్చిందని. శుభమా అని కొడుకు దగ్గిరికి వెళుతూ వర్షంతో బయలుదేరడ మేమిటని ఆగిపోయి ఆ కుర్రవాడిని కూడా ఆపేసిందట. వర్షం పోయాక తరవాత బండిలో వచ్చా రిద్దరూ. తల్లిని క్షేమంగా చేర్చిన ఆ కుర్రవాడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు విశ్వనాథం.

రిక్షా ఇల్లు చేరుతూండగానే తమ ఇంట్లోంచి వచ్చే ఏడుపులు విశ్వనాథాన్ని హడలగొట్టాయి. త్వరత్వరగా రిక్షా దిగి ఇంట్లోకి వెళ్ళాడు. సావిట్లో మొహాల్ని కప్పుకుని కూర్చుని ఏడుస్తున్న శ్రీధరం భార్య ముందర చలన రహితంగా పడి ఉన్నది పాప సుశీల! ఒంటి నిండా గాయాలు! సాయంత్రం ఆడుకుని ఇంటికి వస్తూ, ఎదర వస్తున్న కారును చూసుకో కుండా దాని కింద పడిందట సుశీల. కారు మంచి వేగంగా పోతూండటం వల్ల ఆపడానికి వీల్లేకపోయిందని డ్రైవరు చెప్పాడట. ఏటో చూస్తూ ఆగి ఆగి చెబుతున్న శ్రీధరం మాటలు విశ్వనాథం గుండెల్లోంచి దూసుకు పోయాయి. గాభరాగా లేచి, "వెర్రివాళ్ళలా కూర్చున్నా రేమిటి, శ్రీధర్? పదండి హాస్పిటల్‌కి, త్వరగా" అని తొందర చేశాడు. శ్రీధరం భార్య గొల్లుమంది.

"డాక్టర్ని పిలిపించడం, చూడటం, వెళ్ళడం అయిపోయాయి, మాస్టారూ. ఇంక ఆయన అవసరం లేదు సుశీలకి. ఆ పాడు కారు మా పాప ప్రాణాల్ని తీసింది. గుండెలు చితికి పోయాయి."

"ఆ! అయ్యో!"

పిచ్చిగా అరిచి తన గదిలోకి వెళ్ళి కూలబడిపోయాడు విశ్వనాథం. ఇందాకా పాఠం చెబుతూ సుశీల చేత నేలమీద దిద్దించిన ముక్కతో వ్రాయించిన అక్షరాలు అతన్ని వెక్కిరిస్తున్నట్టు తోచాయి అతనికి.

'గుడ్‌బై. గుడ్‌బై! మాస్టారూ, గుడ్‌బై!'

కుడిచెయ్యి నేలకేసి బాదుకొంటున్న విశ్వనాథాన్ని చూసి తెల్లబోయింది, ఆ గదిలోకి అప్పుడే అడుగు పెట్టిన అతని తల్లి.

చిన్నకథ

ఢిల్లీ ఆంధ్రులు - నాటకాలు

ఆదినుండీ ఆంధ్రులు నాటకరంగానికి అగ్రస్థానం అలంకరించినవారిలో ఒకరనటం సందేహంలేదు. ఆంధ్రప్రదేశ్ వదలి దూర ప్రాంతాలకు వెళ్ళిన ఆంధ్రులు కూడా సాంస్కృతిక సంఘాలు ఏర్పరచి వాటిద్వారా ఆంధ్ర సంస్కృతిని నాటకాల ద్వారా నిరూపిస్తూ గొప్ప గొప్ప ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఇందుకు తార్కాణం చెప్పాలంటే ఖరగ్‌పూర్ ఆంధ్రులే.

మన భారత రాజధానిలో ఆంధ్రులు చాలా కాలంనుండీ ఉంటున్నారు. ఆంధ్రుల జనాభా ఢిల్లీలో రోజు రోజుకు వృద్ధిపొందుతూ ఉన్నది. కాని ఆంధ్ర నాటక రంగంలోగల ఉన్నతస్థితిని ఢిల్లీ ఆంధ్రులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారాగాని, నాటకాల ద్వారాగాని చూపలేక పోతున్నారు. ఇందుకు నిగూఢమైన కారణం ఏమిటో తెలుసుకొని దానిని నివారించటంలో ఢిల్లీ ఆంధ్రుల కర్తవ్యం ఎంతైనా ఉన్నది.

ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషను చాలా పురాతనమైనది. ఈ సంస్థ ద్వారా కొంతవరకు ఆంధ్రసంస్కృతి వృద్ధిచెందటానికి కృషి చేశారు. క్రమేపి ఉత్సాహవంతులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడంవల్ల, ఇంకా కొన్ని కారణాంతరాల వల్ల ఈ కృషి కొంతవరకు కుంటుపడుతూ వచ్చింది. తరువాత ఈమధ్య మళ్ళీ ఈ సంస్థ చిగిరించి దానిద్వారే ఢిల్లీలో ఆంధ్రభవన్ కట్టడంకొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదిత గృహం ఉన్న ఆవరణలో కొంత స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనుండి సేకరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. ప్రయత్నాలు ఫలించి భవనమే ఎప్పటికైనా కట్టగలిగితే ఆంధ్రులు అన్ని రంగాలలోను ఉన్నతస్థితిలో ఉన్నారని చాటడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ భవనంలో నాటకాలు, నాట్య ప్రదర్శనాలు, ఆంధ్రుల అత్యున్నతమయిన అభివృద్ధి ప్రదర్శనాలు చూపడానికి వీలు కలుగుతుంది.

1957వ సంవత్సరంలో కళాభిరుచిగల కొంతమంది ఆంధ్రులు కలిసి కళాసేవకొరకు 'దక్షిణభారత నటీనట సమాఖ్య' అను సంస్థ ఢిల్లీలో స్థాపించారు. ఈ సంస్థ ప్రధమాశయం నాట్యకళ, నాటకకళ, గానకళలను వృద్ధి చెందింపటమే. ఈ ఆశయం ఎంతైనా గర్వించదగినదే. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. సమాఖ్యవారు దాదాపు 45 నాటకాలు ఢిల్లీలో ప్రదర్శించారు. అయితే ప్రదర్శనానికి ప్రదర్శనానికి, రంగస్థలాలంకరణలో కొంత అభివృద్ధి తీసుకువస్తున్నారు కాని నటుల నటనలోను, నాటక ప్రదర్శనలోను ఏమాత్రం అభివృద్ధి గోచరించడంలేదు. నాటక ప్రదర్శనం ఒక్క రంగాలంకరణమీదనే ఆధారపడలేదు. నాటక ప్రదర్శనం ముఖ్యంగా నటీనటుల నటనమీదే ఎక్కువగా ఆధారపడుతుంది. రంగాలంకరణ పూర్తి జయప్రదత్వానికి మాత్రమే కొంత తోడ్పడుతుంది. సమాఖ్యలో కొంతమంది మంచినటులే ఉన్నారు. కాని రంగస్థలానికి ఉపయోగపడనివారికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటంవల్లను, నిపుణతగల దర్శకత్వం లోపించడంవల్లను వారి నాటక ప్రదర్శనం జయప్రదం కాలేకపోతూంది. ఇంకా ఇందువల్ల సమర్థులైన నటులు కూడా పూర్తిగా రాణించలేక పోతున్నారు. దీనికి ఒక నివారణోపాయం ఉంది. నాటక ప్రదర్శన అనంతరం ఢిల్లీలో ఉన్న నాటక ప్రముఖుల సలహాలను సేకరించి, నాటక ప్రదర్శనంలో లోపాలను నిశితంగా చర్చించి అతరవాత ప్రదర్శించే నాటకాలలో ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఉండాలి. నిపుణులైన నటీనటులను, సమర్థులైన విమర్శకులను సమాఖ్యవారు ఎన్నుకుంటేనే నాటకాలు జయప్రదంగా ప్రదర్శించగలుగుతారు. వీరు ఎన్నుకునే నాటకాలు గొప్ప రచయితలు వ్రాసినవే. వాటిని నేర్పుతో ప్రదర్శించవలెనన్న ఆశయం ఉంటే, ఇంకా కళ వృద్ధి చెందాలంటే సాధన సంపత్తితో బాటు సలహాలు కూడా తీసుకొని ఆచరణలో పెడుతూఉంటే ఎంతైనా ఉపకరిస్తుంది.

ఇంకొక విషయం. ఢిల్లీలో ఆంధ్రులలో చక్కని సంగీతం పాడగలవారున్నారు. పెద్ద గాయకుల సంగీతంతో సరితూగ గలవారు కూడా ఉన్నారు. కాని సరియైన ప్రోత్సాహం లేనందున పైకి రాలేకపోతున్నారు. నాటకానికి సంగీతం ఎంతైనా వన్నె తెస్తుంది. ఈ విషయం పూర్తిగా మరిచి వారి సహాయం పొందడం లేదని తోస్తుంది.

కొంది సంవత్సరాల క్రితం ఖరగ్‌పూరులో ఉండటానికి నాకు అవకాశం కలిగింది. ఆ సమయంలో ఖరగ్‌పూరు ఆంధ్రుల నాటక ప్రదర్శనాలు చూడటం తటస్థపడింది. వారి ప్రదర్శనాలు చూస్తూంటే ఆంధ్రదేశం నడిగడ్డలో ప్రదర్శించినట్లనిపించింది. ఎంతో నిపుణతతో, సమరతతో ప్రదర్శించారు. ఆంధ్రులు తమ దేశం వదిలి దూరదేశం వెళ్ళినా వారివారి కళాప్రతిభను వెంట పెట్టుకొని వెళ్తారని చెప్పటానికి నిదర్శనాలు ఆ ప్రదర్శనాలే. ఇంకా ఆంధ్రలో జరిగే ప్రతి నాటకాల పోటీలో కూడా ఖరగ్‌పూరు ఆంధ్రులు పాల్గొంటూ ఉన్నారు. వారి నాటక ప్రదర్శనాలకు కొన్నింటికి ప్రథమ బహుమతులు కూడా వచ్చాయి. ఈ విషయం అందరికి తెలిసినదే. ఖరగ్‌పూరు ఆంధ్రులు చేసేకృషి ఢిల్లీ ఆంధ్రులు కూడా చెయ్యగలిగితే తప్పక ఫలితం కలుగుతుంది.

ఢిల్లీ ఆంధ్రుల నాటకాలు తెలుగు తెలిసిన ఆంధ్రేతరులు చూస్తే ఆంధ్రులు నాటక కళలో ఎంతో వెనకబడినారనే అభిప్రాయం గోచరిస్తుందేమోనని భయం కలుగుతుంది. ఆంధ్రులు నాటక రంగంలో అగ్రగణ్యులని తెలిసి కూడా ఆంధ్రేతరులకు ఇలాంటి అభి

నాగార్జున

ప్రాయం కలిగే అవకాశం కలగజెయ్యటం ఆంధ్రకు తీరని లోటు. దీనికి తార్కాణం మార్చి నెలలో 12వ తేదీన దక్షిణ భారత నటీనట సమాఖ్యవారు శ్రీ ప్రఖ్య శ్రీరామమూర్తి గారి 'కాళరాత్రి' నాటకాన్ని ప్రదర్శించారు. నాటక రచన ఎంతో బాగుంది. కాని ప్రదర్శనం మాత్రం నిజంగా చెప్పాలంటే, ఎంత హౌకరకం పంథాలో ఉన్నదో ఢిల్లీ ఆంధ్రులకే తెలుసు.

ఎప్పుడే నాటకాలు ప్రదర్శించిన సమాఖ్యవారు ప్రతి నాటకానికి కొంత మెరుగు చూపడం పోగా పూర్వం ప్రదర్శించిన నాటకాలకంటే ఇంకా తక్కువ రకంగా ప్రదర్శించారు. ఈ వ్యవహారం ఢిల్లీ ఆంధ్రులను పూర్తిగా నిరుత్సాహపరిచింది. వారి ఆశయాలను నిరాశలు చేస్తున్నారేమో అని కూడా తోచింది.

ఇలాంటి పరిస్థితులలో మార్చి 15వ తేదీన హైదరాబాదు నాట్య విద్యాలయ థియేటరువారు 'మృచ్ఛకటిక' నాటకం (తెలుగు) సాంగ్ అండ్ డ్రామా డివిజనువారు ఏర్పాటు చేసిన పదవ సాంవత్సరిక నాటకోత్సవాలలో ప్రదర్శించారు. నిరుత్సాహంలో మునిగిన ఢిల్లీ ఆంధ్రులు ఈ నాటకం చూచారు. తరవాత వారి ఉత్సాహం కొంతవరకు చిగిరించింది. మరుసటిదినం మార్చి 16వ తేదీన ఈ ట్రూపువారే ఢిల్లీలో 'కన్యాశుల్కం' నాటకం ప్రదర్శించారు. ఈ రెండు నాటకాలు చూచిన ఢిల్లీ ఆంధ్రులు ఒక్కసారిగా నాటకరంగంలోగల ఆంధ్రుల ప్రతిభ దేదీప్యమానంగా వెలిగినట్లుగా భావించారు. ఈ రెండు నాటకాలలో అక్కడక్కడ సాంకేతిక లోపాలు కొన్ని ఉన్నా మొత్తంమీద రెండు ప్రదర్శనాలు చాలా గొప్పగా ఉన్నాయి. తెలుగు తెలిసిన ఆంధ్రేతరులు కూడా ఈ నాటకాలు చూచి ఆంధ్రుల నాటకరంగ ప్రతిభను ఎంతో కొనియాడారు. ఈ రెండు నాటకాలలో కూడా నటీనటుల సంఘీభావం, రంగస్థలంలో వారి కదలిక మెదలికలు, ఒడిదుడుకులు లేకుండా తగినట్లుగా మాటల ఉచ్చారణ, సమయానుకూలమయిన హావభావాల ప్రకటనలు అందరునటీనటులలోకూడా వ్యక్తపడ్డాయి. ప్రొడక్షన్ ఎంత సొంపుగా ఉన్నదో చూచిన వారందరికి తెలిసినదే. దర్శకత్వంలో ఎంత నేర్పుతనం ఉన్నదో కూడా ఢిల్లీ ఆంధ్రులకు తెలిసినది. ఢిల్లీ ఆంధ్రులకు వారు ఎంతో మంచి అవకాశం కలగచేశారనే చెప్పాలి. నాటకాభిరుచి గలవారికి మరీను. నాటకానుభవంలో ఒక వెలుగుబాట చూపారు. నాటకాభిరుచిగల ప్రతి ఆంధ్రుడు కూడా ఈ రెండు నాటకాలు చూచి వుంటాడని చెప్పవచ్చును. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే నాటకసమాజాలవారు తప్పక చూచి ఉంటారనడంలో సందేహం లేదు. ఢిల్లీ ఆంధ్ర నాటక సమాజాలవారు నాటకాలు ప్రదర్శించేముందు ఈ రెండు నాటక ప్రదర్శనాలలో నేర్చుకున్న ముఖ్యవిషయాలు దృష్టిలో ఉంచుకొని సాధనచేసి ప్రదర్శన ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది. పట్టుదల, ఓర్పు, సలహా సేకరణ, సాధనాలు లేకుండా నాటక ప్రదర్శనం ఇవ్వటం హాస్యాస్పదం. కనుక ఇప్పటికైనా ఎవరెవరి లోపాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకొని ఉంటారు. బాధ్యతతో ఏ పని చేసినా తప్పక జయం కలుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇకముందు ప్రదర్శించే నాటకాలు ఆంధ్ర నాటక రంగ ప్రతిభను వెల్లడి చేసేవిగా ఉంటాయని మరీ మరీ ఆశిద్దాము.

మొదటి రోజు—అతిథి; రెండవ రోజు—బరువు; మూడవ రోజు—పీడ పురుగు.

—రాబర్

పాండిత్యం

నాకు పాండిత్యం లేదన్నారు!

నిజమే!

జీవిత విశ్వవిద్యాలయంలో పక్వ హృదయంతో పరిశోధన చేసి సంపాదించిన పండిత పట్టం ఉన్నది.

అది మాటల్లో కనిపించాలా?

కనిపిస్తుంది... ...

పాండిత్యం అంటే, 'ఇదిగో ఇదీ' అని అనుకుని నమ్మి పూజిస్తున్న పండిత శబ్దవాచ్యకేవలులు దాన్ని గమనించలేరు!

అర్థంకాని గొడవ భాష వాడితే పాండిత్యమని గుడ్డి గుర్తు!

* * *

మామూలుగా మాట్లాడేప్పుడూ అర్థం కాకుండా మాట్లాడాలా? ఏం, నేను మనిషి ననిపించుకోవడం ఇష్టంలేదా?

"ఓంయా, త్రివక్ర శకట చోదకా! శ్రీమద్వేంకట గిరీశ్వర కళాశాలా ముఖద్వారంబు నొద్దికి నెంత గైకొని యేదువు, పచియింపుమా!"—అని అంటే నేనూ, నా పరువూ వాటి ముందు ఏం కాను? ప్రపంచంలో చావున్నాణ్ణే అనిపించుకొని, అప్రయోజకుణ్ణే అయి, ఎప్పుడు ఎవరికి ఎలాంటి పద్యాలు రాసిమ్మని కోరితే అప్పుడు వారికి అలాంటి పద్యాలు రాసిస్తూ వాళ్ల మోచేతి నీళ్లకు ఎడిఉంటే అప్పుడు నాకు పాండిత్యం ఉందని, గట్టివాణ్ణే అని ఘనంగా దుశ్శాలువలు కప్పి పరకనూట సటహోళ్ళు చదివించి సన్మానిస్తారు కదూ?

ఓ పండిత పోషకుల్లారా! నే నంతటివాణ్ణి కాలేను, క్షమించండి!

* * *

నేనేం రాజాస్థానాల కనకాభిషేకాల కోసం రాయటంలేదు, యమకాల గమకాలతో, చిత్రవిచిత్రాల గర్భభారాలతో, యతిప్రాసల మత్రిభంజాలతో, అతుకుల గతుకులతో, అంతుచిక్కని అన్వయాలతో, అనంత సమాస ఘటిత వ్యర్థ పదార్థాల ముసుగులతో అందరూ చెప్పినదే—అటూ ఇటూ తిప్పి, తిరగేసి కవి సమయం, సంప్రదాయం అని బోకరిస్తూ అర్థం కాకుండా రాయడానికీ, కవిత్వంగా చెలామణీ చేయించడానికీ!

* * *

అర్థం కాకుండా రాస్తే రెండింటికీ సుఖం. ఒకటి, అలా రాసే అలవాటు ఉన్నవాళ్లకి అమిత తేలిక; అటుపు! ముందు ఏదో రాసేసి, అవతల అన్వయపరచుకోవడం సులువే కదూ, మరి?

రెండు, అది పండితుల కోసం కాబట్టి మనం చదవక్కర్లేదనీ, ఆ బాధ్యత తమదికాదని అనుకు మించిందిగా పొగడటానికీ, ఘనంగా ఉందనేసి తప్పించుకోడానికీ పాఠకులకు మంచి అవకాశం!

* * *

నన్నయ్యలాగా, శ్రీనాథుడిలాగా పద్యాలు రాయలేనట, నేను! అవును, ఎవ్వాలు ఒప్పజెప్పడం వేరే, లెక్క సూక్ష్మం తెలిసి చెయ్యడం వేరే!

— ఏది పాండిత్యం?

అభ్యుదయ పరంపరాభివృద్ధిగా, అష్టదశ వర్ణనలతో అపూర్వమైన పీఠికల కాటికల మహాకావ్యం చెప్పలేను, నేను! కారణం? — ఆ ఉద్యోగం లే దిప్పుడు!

కవిత్వం, బతకడానికి చూసుకున్న ఉద్యోగం కాదు. బతుకు మెతుకుల సారం! హృదయ కాసార పద్మవనం! ఎదారి భావాల వెదల్ప పద్యాలు చెప్పగలగడం అభ్యాసం; కళకాదు!

* * *

సుఖంగా అర్థమయ్యే సున్నితమైన భాష, నేరుగా హృదయాన్ని తాకి స్పందింపజెయ్యగల భావుకతా, సంపుటనా ప్రాబల్యం ద్వారా, పాత్రల చిత్తవృత్తి ద్వారా కొత్త అనుభూతిని ఇచ్చే రచన—కవితా కళ! అలాంటి కళారచన చెయ్యగలిగేది పాండిత్యం కాదా? మరి, నాకు పాండిత్యం లేదంటా రేమిటి? ఈ అనుభవం లేని సోమరులు? ఈ తథాకథిత శిరఃకంపన మిథ్యాతన్మయ పాఠకాధములు? ఇది ఉత్పన్నసంధి అనో, ఉపసర్గకలి అనో, జీవ అనో, టాప్ అనో మురిసిపోయే ప్రకృతి ప్రత్యయ విభాగ లాభన శస్త్ర చికిత్సకులు? ఈ పరికరాంకురం జమ్మగా ఉందనో, ఈ అనురణనధ్వని మనోహర మనో, ఇదిగో గుణీభూత వ్యంగ్య మనో—ఏదో పేరు చెప్పి, మరొక శ్లోకం పద్యం ఒప్పజెప్పి శాస్త్రం దస్త్రం విప్పే ఈ అరసిక మనోజ్ఞులు? ఈ పాండిత్య ప్రవృత్తి పరిధి రేఖాంచల పంచమ్మంగళ్ళ కళఖండ పరిమాణు పరిమాణాన్వర్థ పరిజ్ఞాన విహీన పండిత బ్రువులు?

—పండితుడు

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు

శ్రీశైల మల్లికార్జునుడు శిఖరేశ్వరము నుండి నలుదిక్కులు ఒక్క చూపు చూచినాడు. ఎంతో దూరము జలమయం కానున్నది. ఒక పక్క లక్షలాది ఎకరముల భూమి మాగాణి పండు నాశ పురికొల్పినది. ఇంకొకపక్క గ్రామాలు మునిగి, రైతులు ఇండ్లు వాకిండ్లు పోగొట్టుకొని వారి కుప్పు గొడ్డు గేదెలతో, సర్కారు వారిచ్చు ఇంతో అంతో పరిహారముతో మూట ముల్లె కట్టి నడచ వలిసినదే! ఎక్కడికి? నిరాశ్రయులకు పునరావాసము కలగవలసి ఉన్నది. తూర్పున శివుడు వెడలగొట్టిన వారిని, పడమట కేశవుడు, శాంతమూర్తి పిలుచుచున్నాడు. పడమట పత్తికొండ తాలూకాలో కర్నూలు బళ్ళారి రోడ్డున 32—4 మైలున కప్పట్రాళ్ళ గ్రామమువద్ద దిగితే, శ్రీ కొలుట్ల స్వామిమల ఉన్నది. శ్రీశైల ఆలయం 1600 అడుగుల ఎత్తులో ఉంటే శ్రీ చెన్నకేశవస్వామి కొండ శిఖరం 1860 అడుగుల ఎత్తు ఉంది. కొండ పైన వందలాది ఎకరముల పల్లపు భూమి ఉన్నది. అది అతి సారవంతమైనది. డెల్టా భూములతో పోల్చుతున్నారు. ఆడవేనిరేంజి కప్పట్రాళ్ల ఫారెస్టులో ఉంది. పూర్వము వ్యవసాయం చేసిన గుర్తులు ఉన్నవి. కర్నూలు, పత్తికొండ మెంబర్లకి విషయం తెలుసును. ఈ భూములలో పునరావాస మేలు చేయుంచ కూడదో! ఇట్టి భూములు ఉండేది జిల్లాలో కూడా చాలామందికి తెలియదు. ఆలయానికి మైలున్నర దూరం ఉండును. నీటి సౌకర్యములు ఏర్పాటు చేయుటకు వీలున్నది. ఈ భూములలో వర్షాకాలానంతరం మనిషి పోయిన, పశువులు పోయిన అగుపడనంత ఎత్తున గడ్డి మొలిచి ఉండును. ఇంచుమించు ఒక శతాబ్దం కింది ఈ విచిత్రగాథ వినండి: దేవుని తిరుణాల చూడవచ్చిన యాత్రికులు 'రేగళ్ళ'ను చూచుటకు దోసపండు తీసుకొని తినుచు అచట పడవేసిరట! నాలుగే నాలుగు దోసచెట్లు చాలా విస్తీర్ణంగా అల్లుకొనిపోయి, మూరెడేసి దోసకాయలను కాసెనట! నాలుగు దోసచెట్లు నాలుగూళ్ల జనాన్ని 'మళ్లగొట్టే' నట! అంటే ఎన్ని తెంచినను తరగలేదట! దీనిలో అతిశయోక్తి ఉండవచ్చును. అయితే ఇది సారవంతములయిన భూముల విషయం తెలుపుతున్నది. నందికొట్కూరు ప్రాంత ప్రజలు, శ్రీశైలం ప్రాజెక్టువల్ల దెబ్బ తిన్నవారు ప్రత్యక్షంగా వచ్చి చూడవచ్చును. కర్నూలు బళ్ళారి రోడ్డున 32—4 మైలులో దిగితే క్షేత్రం చేరతారు. సర్కారువారు సహితము ఈ విషయం పరిశీలన చేయుంచ వలయునని కోరుతున్నాను.

—ధరణి రామచంద్రరావు

మూర్ఖుడు తన్ను తాను పొగుడుకుంటాడు; విజ్ఞుడు మూర్ఖుని పొగుడుతాడు.

—బర్క్

* * * *

పొగడ్తకు సాధనంగా ఉపయోగపడే అబద్ధాన్ని నేను అన్నిటికన్న అధికంగా ద్వేషిస్తాను.

—కూపర్

సాహితీ సుమాలు

(సాహిత్యాభివర్ధనీ సంఘం, చీరాల వారి ప్రచురణ. పుటలు: 8+48 వెల: 75 పైసలు. ప్రతులకు: పై సంఘంవారికే వ్రాయవలెను.)

సాహితీ జిజ్ఞాసువులు కొందరు చీరాలలో సాహిత్యాభివర్ధనీ సంఘం అనే ఒక సంఘం నెలకొల్పారు. ఈ సంఘం యాజమాన్యాన వెలుగులోకి వచ్చిన రెండవ సుమమే ఈ సాహితీసుమాలు. ఇది హర్షించదగిన విషయం. ఇటువంటి సంఘాలు ఊరూరా ఏర్పడడం ఎంతైనా అవసరం.

ఇందులో పద్య గద్య గేయరచనలు మొత్తం 22 చోటు చేసుకున్నాయి. సప్తర్షి రామాయణాన్ని కూడా చేర్చారు. రచనల చివర ఖాళీ కనక ఉంటే, ఆ ఖాళీలను చక్కని శ్లోకాలతో, పద్యాలతో భర్తీచేశారు. ఈ వివిధ రచనలను పరిశీలించగా, ఈ సంఘ సభ్యులలో చాలామంది ఆధ్యాత్మిక దృక్పథం గలవారుగా కనిపించారు. అంతేకాదు; పద్య రచనలో వీరు సంప్రదాయ విధేయులు. సంప్రదాయమన్నా, ఆధ్యాత్మిక దృక్పథమన్నా ఈసడించుకునే ఈ రోజుల్లో ఈ సంఘంవారు ప్రాచీనతపట్ల చూపెస్తున్న అభిమానాన్ని గుర్తించక తప్పదు. అట్లని వీరికి నవ్యతవైపు చూపు లేదనడం భావ్యం కాదు. శ్రీ కార్యంపూడి కృష్ణమూర్తి గారు వస్త్రకారక కుమారుని దీనావస్థను చూచి ఎలా పరితపించారో చూడండి:

'ఆఁ కట నకనకలాడి లోతుకుఁ బోయి
వెన్నంటుచున్న నీ చిన్ని బొజ్జ
కప్పుగా జర్మంబు గప్పి కాకిగడల
దలపించు నీదు పాదద్వయంబు
. . . .
కష్టముల గోపురంబును గడపెదెట్లు
దయ్య గుణహార! వస్త్రకారక కుమార!'

మొత్తంమీద, ఈ సంఘంవారు చేస్తున్న కృషి ప్రశంసనీయం.

నా గొడవ: పరాభవ గ్రీష్మం

(రచన: శ్రీ కాళోజి. పుటలు: 20. అమూల్యం. ప్రతులకు: శ్రీ కాళోజీ నారాయణరావు, నక్కల గుట్ట, హనుమకొండ.)

శ్రీ కాళోజీ అనగానే నా గొడవ గుర్తుకు వస్తుంది. శీర్షిక నా గొడవే అయినా, ఇది అందరి గొడవ అన్నా అతిశయోక్తి కాదు. తన అనుభవాన్ని అందరి అనుభవంగా చిత్రించ గలిగినవాడే కవి.

రాజకీయంగా మన దేశంలో పుట్టి పెరిగి పెద్దదవుతున్న కుళ్ళును కళ్ళకు కట్టేటట్లుగా, గుండెలు జల్లుమనేటట్లుగా చిత్రించారు శ్రీ కాళోజీ.

'ప్రజాసేవక పేర బ్రతుకండి, తిన్నంగ మీరు
ప్రజల సొత్తును మీదె యనుకొండి
సులభమైన భుక్తిమార్గము
సులువుగా పైకొచ్చు మార్గము.'

పై పంక్తుల్లో గూడుకట్టుకున్న వ్యంగ్యం గమనించదగింది.

వ్యాసపీఠం

'గుండె పగిలిపోతుంటే
కడుపు మండి పోతుంటే
కండ కరిగిపోతుంటే
ఎముక విరిగిపోతుంటే
బ్రతుకు చితికిపోతుంటే
శాంతి—శాంతట! శాంతి!'

ఈనాటి జీవితసత్యాన్ని ఇంత సూటిగా తెలియజేసిన కవిని కొనియాడక తప్పదు. శ్రీ కాళోజీ ఏదైనా ఒక సాంఘికేతివృత్తం తీసుకుని చక్కని కావ్యం సంతరిస్తే బాగుంటుందని ఈ పుస్తకం చదివిన వారందరూ భావిస్తారు.

కావ్యాంజలి

(రచయిత: శ్రీ గంగ్రడ సుబ్బారెడ్డి (సుగం). పుటలు: 10+44. వెల: రూ. 1-00. ప్రతులకు: రచయిత, వెంకటాపురం, కృష్ణారావుపాలెం పోస్టు, వయా విస్సన్నపేట, కృష్ణాజిల్లా.)

ఈ పద్యగేయ సంపుటిలో 15 పద్య రచనలూ, మూడు గేయరచనలూ ఉన్నాయి. గేయరచనకంటె పద్యపు నడకే మెరుగ్గా ఉన్నది. సరళమైన శైలి. ఈ పద్యం చూడండి:

'పాలమున కేగి వచ్చుతరి
ముద్దుగ నాన్న యటంచు జీరి, వా
కిలి కడ జేరి మోమెగచి
కేలును సాచిన యంతలోనె వా
యులనట కొంత దీరి. . . .'

తన మనోగత భావాలను ఈ రచయిత సహజ సుందరంగా చెప్పగలరు. కాని భాష మీద కొంచెం అధికారం సంపాదించడం అవసరం. సువదన, సుప్రతిజ్ఞ, సువినీతభక్తి—ఇలా 'సు' తో మొదలయ్యే మాటలు ఈ చిన్న పుస్తకంలో పెక్కుచోట్ల కనిపిస్తాయి. 'మను జాలందరు యొకటిగా. . .' అనడం బాగా లేదు.

—కృష్ణ

మాతృశ్రీ తెలుగు, ఇంగ్లీషు భాషలలో మాసపత్రిక, మాతృశ్రీ కళ్యాణ దినోత్సవ, జన్మదినోత్సవ ప్రత్యేక సంచికలు. విడిప్రతి 80 పైసలు. సంవత్సర చందా 10 రూపాయలు. ప్రాప్తిస్థానం: మాతృశ్రీ పబ్లికేషన్స్, జిల్లెళ్లమూడి, వయా బాపట్ల, గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి కార్యసమీక్ష, చిక్కడపల్లి, హైదరాబాదు.

శ్రీ మారుతీ శతకము రచన: శ్రీ వేన్నవల్లి సుబ్బారావు, రిటైర్డ్ టీచరు, నిడదవోలు. వెల: 50 పైసలు.

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రము రచన: శ్రీ విద్యాశంకర భగవత్పాదులు. ప్రకాశకులు: శ్రీ భవానీ సోదరులు, తెనాలి. వెల: 75 పైసలు.

లాల్ బహదూర్ శాస్త్రి (చిన్న పిల్లలకు, కొత్తగా అక్షరాస్యులైనవారికి) రచన: శ్రీ హరి ఆదిశేషువు. వెల: 30 పైసలు. ప్రచురణ: గుంటూరు పట్టణ ఫాన్సీ, స్టేషనరీ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్.

శ్రీ భారతాంబా సుప్రభాతమ్ రచన: శ్రీ ఎమ్. వెంకటరామశాస్త్రి, సంస్కృత కళాశాల, రాజమండ్రి. వెల: 25 పైసలు.

త్యాగరాజ సుప్రభాతమ్ రచన: మహాకవి శ్రీ పుట్టపర్తి. వెల: 50 పైసలు. ప్రచురణ: యువ కవితా సమితి, ప్రొద్దుటూరు. విజయసాహితీ పబ్లికేషన్స్, విజయవాడ—1. వారి నాటికలు.

మహారథి కర్ణ రచన: శ్రీ సొంపల్లి బాపయ్య. వెల: 1—25. పేజీలు 44.

అనాథ రచన: శ్రీ చింతపల్లి హనుమంతరావు వెల: 1—00. పేజీలు 32.

ఐదు ఏకపాత్రాభినయ నాటికలు రచన: శ్రీ తిపిర్నేని. వెల: 1—25. పేజీలు 40.

సంకీర్ణ గీతమాలిక రచన: శ్రీ జి. వెంకటాచల శర్మ. 24, మెయిన్ రోడ్, శేషాద్రిపురం, బెంగుళూరు 20. వెల: 60 పైసలు.

నేతాజీ రచన: శ్రీ హరి ఆదిశేషువు. వెల: 25 పైసలు. ప్రచురణ: సుభాష్ చంద్రబోస్ సేవా సమితి, గుంటూరు.

శ్రీ రంగనాథ శతకము రచన: శ్రీ కలవకుంట కృష్ణమాచార్య. ప్రచురణ: శ్రీ రామానుజ గ్రంథ మండలి, పూడూరు, కరీంనగర్ జిల్లా, వెల: 60 పైసలు.

శ్రీ వేంకటేశ్వర పరమాత్మా విష్కరణము రచన: శ్రీ తోట నాదమునిశెట్టి, కొత్తపల్లి, తేనెపల్లె పోస్టు. చిత్తూరు జిల్లా. వెల ఒక రూపాయి.



ఆర్కిమెడీస్ సూత్రం

విజ్ఞాన వీధి

కావలసిన వస్తువులు: ఒక చెక్క పలక, గిన్నె, పళ్ళెం, గజం బద్దతో చేసిన త్రాసు.

ప్రయోగం: వెడల్పు పళ్ళెంలో గిన్నె ఉంచి, దానిని నీటితో నింపాలి. నీరు పొర్లిపోవడానికి సిద్ధంగా ఉండేవరకూ నిండుగా పోయాలి. అప్పుడు చెక్క పలకను మెల్లిగా నీళ్లలో వదలాలి. కొంత నీరు పొర్లిపోతుంది. పూర్తిగా పొర్లడం అయిన తరవాత చెక్క పలకను జాగ్రత్తగా తీయాలి. పళ్ళెంలో ఉన్న నీటి గిన్నెను తీసివేయాలి. త్రాసులోని ఒక పళ్ళెంలో చెక్కపలకను వేసి, రెండవ పళ్ళెంలో ఇందాక చెక్కపలక వేయగా పొర్లిన నీటిని పోయాలి. రెండిటి బరువు సమానం అని తేలింది.

ఈ రహస్యాన్ని ఆర్కిమెడీస్ క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాడే కనిపెట్టాడు. నీటిలో తేలే వస్తువు ఏదైనా, తన బరువుకు తగ్గ నీటి స్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన సూత్రీకరించారు.

—బాబ్ బ్రౌన్

(జనరల్ ఫీచర్స్ కార్పొరేషన్)

లోకమాన్యుని హిమాలయ ఔన్నత్యం

సాధారణంగా రాజకీయ నాయకులు తమ కాలములో ఎంతగానో రాణించినను, తరువాత విస్మృతిపథమునకు క్రమముగా ప్రజాహృదయమునుండి తొలగిపోవుదురు. లోకమాన్య బాలగంగాధర తిలకు ప్రజాహృదయసింహాసనమునుండి యెన్నడును తొలగని నాయక చక్రవర్తిగా నెగడుటకు ఆయన కేవలము రాజకీయుడు కాకుండుటయే కారణము.

దేశభక్తిని పురస్కరించుకుని రాజకీయములలోనికి దిగువారు కొందరు. రాజకీయములలో పాల్గొనుటయే ప్రవృత్తిగాగల్గి అందుచే ప్రత్యేకముగా దేశమునకు మేలుచేయువారు కొందరు. భారతజాతీయోద్యమములో తిలక్, గోఖలే, మాలవ్యా, నౌరోజీ, గాంధి, నెహ్రూ, లాల మున్నగువారు రెండవ కోవకు చెందినవారు. న్యాయముగా వారు దేశభక్తులుగా వర్ణింపబడినను రాజకీయులుగా కారు. ఈ శ్రేణికి చెందిన నాయకులలో నిర్వీర్యమై యున్న జాతియొక్క ఆత్మను మేల్కొలిపినవారు తిలకు, గాంధి యనుటలో నతిశయోక్తి లేదు. వీరు నవభారత గగనతలమున సూర్యచంద్రులు. సమకాలమువారి పోరాటము, తరువాతగాంధియుగమువారిపోరాటము తిలకు ప్రభావ మెంతగా ప్రజలలో వ్యాపించెనో తెలిసికొన్నవారు ఆశ్చర్యపడుదురు. అమెరికాలోని నార్తువెస్టరన్ యూనివర్సిటి నుండి డాక్టరేటును తీసికొనదలచిన అమెరికన్ యువకుడు శ్రీ థియోడర్ ష్యా యను నాతడు తిలకుకు భారత రాజకీయములలో గల స్థానమును విషయముగా తీసికొని రిసెర్చి గావించెను. ఆతడు భారతదేశమునకు కూడా వచ్చి కొంతకాల మిచట గడిపి తిలకుజీవితము పైనను, రాజకీయములపైనను, విమర్శాత్మకమైన ఒక గ్రంథమును "ది లెగసీ ఆఫ్ లోకమాన్య" అనుదానిని రచించెను. ఆ గ్రంథమున కాతడు డాక్టరేటును పొందెను. అది ముద్రితమై యున్నది. తిలకు అసాధారణ ప్రతిభ, రాజకీయనాయకత్వము, ప్రపంచమానుల నేటికిని ఆకర్షించుచున్న వనుట కిది యొక నిదర్శనము.

శ్రీ జటావల్లభుల పురుషోత్తము

ప్రసంగవశమువనిట నొక మాట చెప్పవలె యున్నది. పాశ్చాత్యదేశములలోని జనసామాన్యము మహాత్ముని గుర్తించినట్లు లోకమాన్యుని గుర్తింపకపోయినను, పాశ్చాత్యులలో విజ్ఞులైన పెద్దలు లోకమాన్యుని మహత్త్వమును గ్రహించియే యున్నారు. ఇటీవల లండన్‌లో తిలకు స్మారకమందిరము నెలకొల్పబడినప్పుడు ఫెన్నర్ బ్రాక్వే మున్నగు ఆంగ్ల ప్రముఖ రాజకీయ నేతలెందరో దానికి తోడ్పడిరి. తిలకు కాలములోనే యాయన మహత్త్వమును గుర్తించిన పాశ్చాత్యులలో మాక్సుముల్లరు ప్రథముడు. ఆయన ప్రత్యక్షముగా తిలకును చూచియుండకపోయినను 'ఓరియన్' గ్రంథమును చదివి యాయనయందు గాఢాభిమానము నేర్పరచుకుని 19 వ శతాబ్దమున తిలకు కారాగారబద్ధుడైనప్పుడు ఆయన పాండిత్యమును, విక్టోరియా రాణికి విన్నవించి శిక్షా నిర్ణీత కాలమునకు ముందుగానే యాయన విడుదల చేయించెను.

భారతదేశములో తిలకు సామాన్యజనమునకు ఆరాధ్య దైవముగా నుండుటయేకాక, నాయక లోకమునకు కూడ మాన్యుడై యుండెను. ఆయన ప్రారంభించిన స్వదేశీ ఉద్యమమును 1905 నాటికి కాంగ్రెసులోని మితవాదులుకూడా అంగీకరించిరి. మొట్టమొదట ఆయనవాడిన "స్వరాజ్య" పదమును దాదాభాయి నౌరోజీ 1906 కాంగ్రెసులో అధ్యక్ష పీఠమునుండి ప్రయోగించెను. ఆ పదమును శివాజీ ముందుగా స్ఫురించియుండెను. శివాజీమీద గల గౌరవముచేతను, నాటియుద్యమమునుబట్టియు తిలకు స్వరాజ్యపదమును [illegible]కి తీసెను.

శ్రీ అరవిందయోగి యంతవాడు తిలకు కృత్యమును ముక్తకంఠముగా శ్లాఘించెను. [illegible] పాండిత్యమును, ధర్మనిష్ఠను కొనియాడి, యోగీంద్రు డిట్లు వాక్రుచ్చియున్నాడు: "నాకు తెలిసినవారిలో దేశము కొరకు తిలకు అనుభవించినన్ని కష్టములు మరెవ్వరు అనుభవించలేదు. మూడవసారి కారాగారమున కేగుటతో ఆయన అఖిలభారతరాజకీయనాయకుడుగా నావిర్భవించెను. అన్ని బాధలను శాంత చిత్తముతో ననుభవించెను."

తిలకుకు యావజ్జీవము ప్రత్యర్థిగా నుండిన గోపాలకృష్ణ గోఖలే యంతటివాడెప్పుడుగా తిలకు రాజకీయ చాతుర్యము నిట్లు శ్లాఘించెను. "150 సంవత్సరములక్రిందట (మహారాష్ట్ర దేశములో నూతన రాజ్యము ప్రభవించుచుండిన కాలములో) తిలకు జన్మించి యుండినచో ఒక కొత్త చిన్న రాజ్యమును సంపాదించుకొని యుండెడివాడు."

గాంధీజీ తిలకు మరణానంతరము కోటి రూపాయల నిధికి "తిలక్ స్మారకనిధి" యని పేరు పెట్టుటలోనే యాయనకు తిలకుపట్ల గల గౌరవ ప్రపత్తి తెలియుచున్నది. 1922 లో న్యాయాధిపతి గాంధిజీకి శిక్ష వేయుచు "తిలకు వలెనే మీకును 6 సంవత్సరాల కారాగారము" అని చెప్పినప్పుడు గాంధిజీ "అంతటివాని పేరుతో నా పేరును చేర్చినందులకు నేను మీకు కృతజ్ఞుడను" అని న్యాయాధికారితో పలికెను.

ప్రభుత్వోద్యోగములను స్వీకరించకుండుట, ప్రభుత్వ [illegible] బహిష్కారము, కల్లుకొట్టులవద్ద పికెటింగు, అంటువ్యాధుల సమయములో ప్రజలకు సహాయము చేయుట,

దేశముకొరకు కారాగారవాసమును సంతోషముతో స్వీకరించుట మున్నగు అంశములను నెన్నింటినో ఆయన బోధించినవానిని, ఆచరించినవానిని తర్వాత కాంగ్రెసునాయకులు తమకార్యక్రమముతో చేర్చుకొనిరి.

రాజకీయమైతత్త్వమును, స్వాతంత్ర్య కాంక్షను మధ్యతరగతి ప్రజలలోనికిని, సామాన్య జనములోనికిని తీసికొనివచ్చిన నాయకుడు తిలకే యనునది సర్వజనాంగీకృతము. కాంగ్రెసు సమావేశ దినములలో ఇతర నాయకులు సౌధములలో బసచేసి కుర్చీలపైనను, సోఫాలమీదను కూర్చుండి విస్తలవిడిగా తమ యనుచరులతోకూడ మాట్లాడుటకు సంకోచించుచుండినకాలములో తిలకు సామాన్యులతోను, అనుచరులతోను ఏ చెట్టుక్రిందనో కూర్చుండి యరమరిక లేకుండ విశ్రంభ సంభాషణములను జరుపుచుండెను. సామాన్య పౌరులు ధరించు దుస్తులు, ఆహారవిహారాదులలో సామాన్యులవంటివాడు, సర్వప్రజలపై ఆత్మీయత—ఇవి తిలకును సామాన్యులకు హృదయసన్నిహితుని గావించినవి.

అతివిరళమైన ప్రతిభ, జరుగుచుండిన గణపత్యుత్సవములకు సార్వజనిక రూపము నొసగుటయు, ప్రజలలో శివాజీ ఉత్సవములను విరివిగా జరిపించుటయు ఈ ప్రజాసన్నిహితత్వము నిశ్చలముగా తోడ్పడినది. దానివలన యాయన రాజకీయనేతృత్వము మరింత బలపడినది.

భారతీయవిద్యలలోపలనే పాశ్చాత్యసభ్యతలో కూడ ఆరితేరినవాడైనను తిలకు భారతీయసంస్కృతినే యభిమానించెను. పాశ్చాత్యానుకరణమున కాయన ప్రబలశత్రువు. పిడివాదనమునుగాక హేతువాదమునే యవలంబించి యాయన భారతీయసంస్కృతిని అనూచానముగా వచ్చుచుండి భారతీయుల యాత్మగౌరవమును పెంచెను. వేదములు క్రీ. పూ. 2000 సంవత్సరముల ప్రాంతముననే జనించిన వను పాశ్చాత్యసిద్ధాంతమునకు గొడ్డలిపెట్టుగా నాయన క్రీ. పూ. 4500 సంవత్సరముల ప్రాంతముననే వేదములుండినట్లు నిరూపించెను. మృగశిర్షనుండి పూర్వాభాద్రవరకును విషువత్సంపాతము జరుగుటపై ఆధారపడి యుండిన యీ సిద్ధాంతము వేదకాలము నింకను వెనుకకు తీసికొని పోవుటకు అవకాశమును కల్పించుచునేయున్నది. ఋగ్వేద దృష్టపైన మృగశిర్షావిషువత్సంపాతమైన పిమ్మట ఎన్నియో పర్యాయములు సంపాతము 27 నక్షత్రములను చుట్టివచ్చుటకు అవకాశముండుటచేతను, ఒకసారిచుట్టివచ్చుటకు 26 వేల సంవత్సరములు పట్టుటచేతను ఇంకను అపరిమితకాలము వెనుకకు వేదోత్పత్తిని కొనిపోవుటకు అవకాశము నుంచునది గానే తిలకుసిద్ధాంతము గ్రహింపదగియున్నది. అట్లే ఆర్యులు మధ్యాసియానుండి కాని కాకసస్పర్వతములనుండికాని భారతదేశమునకువచ్చిరను పాశ్చాత్యుల సిద్ధాంతమును వ్యతిరేకముగ నాయన ఉత్తరధ్రువప్రాంతమున ఆర్యులు నివసించియుండిరని సిద్ధాంతీకరించి "ఆర్కిటిక్ హోం ఇన్ ది వేదాస్" అను గ్రంథమును రచించెను. ఉత్తరధ్రువము ఎప్పుడు నొకచోట లేదనియు, ఒకప్పుడు భారతదేశములోని బీహారుప్రాంతమే ఉత్తరధ్రువప్రాంతముగా నుండెననియు నేడు సైంటిస్టులు చెప్పుచున్నారు. ఈ విధముగా తిలకుగారి సిద్ధాంతమునకు భారతసిద్ధాంతముతో సమన్వయము కుదురుచున్నది.

పాశ్చాత్యపద్ధతుల ననుసరించి వేదములను విమర్శించుట తిలకు వేదప్రామాణ్యమును బాధింపలేదు. తన్నుగురించి వ్రాసికొన్న యొక శ్లోకములో నాయన "శ్రుతిరత:" అని వర్ణించుకొనుటయేకాక హిందూమతమునేమో నిర్వచించు నీ క్రింది శ్లోకములో వేదముల యందలి ప్రామాణ్యబుద్ధి హిందువునకు ప్రధాన లక్షణముగా ఆయన నిర్దేశించియున్నారు:

"ప్రామాణ్యబుద్ధి ర్వేదేషు
సాధనానా మనేకతా
ఉపాస్యానా మనియమో
హిందూధర్మ ఉదాహృతః"

వేదములు, మహాభారతము మున్నగు గ్రంథములను జీర్ణించుకొన్న యీ మహనీయుడు నెలకొల్పి పోషించిన జాతీయోద్యమము భారతీయసంస్కృతి కనుగుణముగా రూపొందిన దనుటలో నాశ్చర్యము లేదు. షైని సేర్బోన్స్ అమెరికన్ పరిశోధకుడు తన గ్రంథములో వ్రాసిన యీ క్రింది వాక్యము గమనింపదగినది: "ఇతర దేశములలోని స్వాతంత్ర్య సమరములు ఫ్రెంచివిప్లవభావప్రేరితములై యుండగా భారతీయుల స్వాతంత్ర్యాందోళనము వారిసంస్కృతిపై నాధారపడినది."

శంకరులు జ్ఞానమునకుచూపిన ప్రాధాన్యమును కాదనకుండ, జ్ఞానమువలననే మోక్షమను సిద్ధాంతమును భంగించకుండ, మోక్షసాధనసామగ్రిలో భక్తియే గరీయసియను పూర్వాచార్య సిద్ధాంతమునుకూడ నంగీకరించి తిలకు కర్మయోగమును అత్యంతనైపుణ్యముతో ప్రతిపాదించెను. వీసమంతయు లేనివాడుకూడ కర్మనాచరించుచుండవలయు నను సిద్ధాంతమునాయనపరమేశ్వరుడిచ్చిన యాత్మోదాహరణముచే సమర్థించెను. "నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి" (నాకు కావలసినదేదియు లేకున్నను కర్మలో ప్రవర్తించుచునే యున్నాను). అని భగవంతుడే చెప్పుచుండగా జ్ఞాని కర్మ నేల మానవలయునని తిలకుయొకవాదము.

స్వదేశీయులు వేదాంతముపేర బ్రిటీషు సామ్రాజ్యమునకు తలయొగ్గుట తగదనియు, వారు అకర్మణ్యతనువీడిదేశోద్ధరణోద్యమములోపాల్గొనవలయుననియు ఆయన ప్రబోధము. ఈ దృష్టితో గీతారహస్యము వ్రాయబడె ననుటకు అనేకసాక్ష్యము లున్నవి. ఆ గ్రంథమునె ట్లర్థముచేసికొనవలసినదియు వివరించుటకు నాలుగువన్యాసములనాయన యొసగియుండెను. ఇది గీతను రాజకీయోద్యమమున కనుకూలముగా మలచుటకాదని యాయన స్పష్టముచేసెను. బాల్యమున తండ్రివద్ద కూర్చుండి గీతను వినిపించునప్పుడే తనకు గీత సన్న్యాసమునుగాక కర్మయోగమునే బోధించుచున్నదని తోచెననియు, క్రమముగా గ్రంథపరిశీలనచే మననమువలనను ఆ యభిప్రాయము బలపడెననియు నాయన తెలిపియున్నారు.

లోకమాన్యుని తర్వాత గీతపై వ్యాఖ్యానము వ్రాసిన గాంధీజీ, వినోబాజీ మున్నగు

[మిగతా 8 వ పేజీలో]

మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం

కొంతమంది మహాపురుషుల గొప్పతనం వారిజీవితకాలంలో ప్రజలు అర్థం చేసుకోలేరు. వారు కాలంచేసిన అనేక సంవత్సరాలకుగాని వారి విలువ తెలియదు. ప్రపంచ చరిత్రలో, మహారాష్ట్ర చరిత్రలో కూడా ఇటువంటి దృష్టాంతాలు ఎన్నోవున్నాయి. లోకమాన్య తిలక్‌తో పరిచయమున్న, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన శ్రీ అగార్కర్ ఇలాంటివారిలో ఒకరు. అయితే లోకమాన్యుని గొప్పతనం, కీర్తి ప్రతిష్ఠలు ఆయన జీవితకాలంలోనే దశదిశలు వ్యాపించినాయి. ఇటువంటిభాగ్యం ఏ కొద్దిమందికోకలుగుతుంది. ఆయన జీవితమంతా అనేక కష్టాలకు, ఇబ్బందులకు గురి అయింది. అయినా తాను చేస్తున్న పనిని ప్రజలు తెలుసుకొని, హర్షిస్తున్నారని ఆయన మురిసిపోయేవారు. ఆయన మరణించిన 50 ఏండ్ల తరువాతకూడా లోకమాన్యుని జీవితం మనదేశంగొప్పతనంలో ఒక భాగమని ప్రతి భారతీయుడూ గర్వపడుతాడు. లోకమాన్య తిలక్ వ్యక్తిత్వం అలాంటిది.

అఖండమైన ఆత్మవిశ్వాసం

లోకమాన్యతిలక్ జైలుకు వెళ్ళినపుడు తన వెంట కేవలం కొన్నిదుస్తులు, 9 రూపాయలు, కొంతపిల్లర, 55 పుస్తకాలు మాత్రమే తీసుకువెళ్ళారు. జైలులో ప్రవేశించాక బయటిప్రపంచపు ఆలోచనలను పూర్తిగా మరచిపోయారు. విద్యావ్యాసంగంలో మునిగిపోయారు. [illegible] "గీతా రహస్యం" అనుగ్రంథాన్ని రచించారు. [illegible] ప్రశ్నించారు.

"ఆముత్తం గ్రంథాన్ని నేనుతిరిగి వ్రాయగలను. వ్రాసిన కాగితాలను వశపరచుకోగలరే కాని నా ఆలోచనాశక్తిని త్రుంచుకొనిపోలేరు." అని వెంటనే తిలక్ ప్రత్యుత్తరమిచ్చారు. తన పైన ఆయనకు అచంచలమైన విశ్వాసముంది.

చిరోల్ కేసులో ఆయనకు కలిగిన పరాజయం వల్ల ఆయన ప్రదర్శించిన స్థైర్యం ఆయన ఆత్మవిశ్వాసానికి మరొక గీటురాయి. ఈ కేసులో ఓడిపోవడంవల్ల తిలక్‌పనిఅయిపోయినట్లే అని లోలోపల గుసగుసలు ఆరంభమైనాయి. దీనికి సమాధానంగా ఆయన తన మిత్రులనుకి ఇలా వ్రాశారు: "చిరోల్ కేసులో తలపని తలంపుగా కలిగిన ఓటమివల్ల నేను నిరుత్సాహ పూరితుడైనట్లు ప్రజలనుకొన్న తప్పులు నిరాధారమైనవి. నేనుబాగా చెయ్యి తిరిగినవాణ్ణి. ఆకాశం వూడి పడినా భయపడే వాణ్ణికాదు. ఈ పరాజయాన్ని నా కార్యసాధనకు ఉపయోగిస్తానేకాని, తీరుపు ఏలె నేనుదిరిగిపోను".

కష్టసమయాల్లో [illegible] కాని దేశనాయకునిగానే వుండవలసిన లక్షణం ఇది. [illegible] నీతిఇది. నేడు మానవశ్రేయస్సు మహాపటుపడాలని కొంటున్న ప్రతియొక్కరి హృదయంలో ఈ నీతి, ఈ లక్షణం బాగా పాతుకొనిపోవాలి. లోకమాన్యతిలక్ ఇన్ని మాటలతోనేకాక, చేతలతోకూడా అనుసరించాడు. జీవిత ఆఖరిరోజుల్లో ఆయన పై మాటలను— [illegible] యుద్ధపు ధృతి నిశ్చయం ఆశ్చర్యం కలిగించకమానదు. ఇది తరతరాలకూ వర్తించే అవసరం ఉందేం.

తిలకాలంలో లోకమాన్యుడు అదొక విధ పైసిరాజకీయాలు నడిపించాడు. ఆయన ఏది ప్రశ్నిమైన జీవితం గడపాడు. కనుకనే ప్రతియొక్కరూ ఆయన 'మహామనిషి'అని చెప్పుకొనేవారు. ఇది ఒక కుటుంబంలో అందరికి చెందిన యుజమానిపలెఉంది. ఆతాలంలో తిలక్ ఒకరకపైన రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించారు.

అయితే నేడు ఆయన కేవలం ఒకవ్యక్తి, ఒక సంస్థకాదు. ఆయననేడు మనకు స్ఫూర్తి నిచ్చిన పైన సందేశానికిచిహ్నం. మనదేశ చరిత్రలో ఆయన గొప్పవ్యక్తి—రాజకీయ సిద్ధాంతంకానీ, రాజకీయ పక్షంకానీ యెంత గొప్పదైనప్పటికీ జాతి జీవితమే అన్నిటికంటె మహోన్నతమైనదని ఆయనబోధన. జాతిజీవితానికి సంబంధం లేకుండా ఏపార్టీకానీ, ఏరాజకీయ సిద్ధాంతంకానీ మనజాలదు. లోకమాన్యుడు మనకు ప్రబోధించిన మూలసిద్ధాంతంయిదే. దీన్ని మనం యెప్పటికీ విస్మరించరాదు.

రచన :
శ్రీ వై. బి. చవన్

శిష్యురాలు కుమారి గీతాశర్మ;
గురువు భరతశాస్త్రరత్న ఎల్లప్ప మొదలియార్

నర్తకి గీతాశర్మ

శ్రీమతి
మాలతీ చందూర్

ఈ నవీన యుగంలో అనేకసార్లు మనం సినిమాలూ, నృత్యప్రదర్శనలూ, నాటకాలూ, కవి సమ్మేళనాలూ, చిత్రకళా ప్రదర్శనాలూ యిలా వివిధరకములైన సాంస్కృతికప్రదర్శనలు తిలకించడం సంభవిస్తూ వుంటుంది. ఈ ప్రదర్శన లన్నింటిలో మన భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తున్నదా? మన కళాత్మకంగా ఉంటున్నాయా? అని ప్రశ్నించుకుంటే సమాధానంకోసం తడుముకోవలసివస్తుంది. అయినా, కొన్ని ప్రదర్శనలు చూస్తుంటే మనలో రసాత్మకదృష్టి లోపించలేదు, మన ప్రాచీన సంస్కృతి పూర్తిగా యింకిపోలేదు, యింకా యీ సాంప్రదాయాన్ని నిలబెట్టడం దుకు ప్రకరణశుద్ధితో పాటుపడుతున్న కళాకారులు కొందరు ఉన్నారు అన్న ఆశాభావం కలుగుతుంది. ఈమాదిరిభావమే నాలోనూ, నాలాటి ప్రేక్షకులలోనూ కలిగిస్తారు నర్తకి గీతాశర్మ. ఎవరీ గీతాశర్మ? ఆమె చెందిన కళ ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం యీ పరిచయం.

ఇరవై ఏడేళ్ళనా విద్యారంగంలో [illegible] బాంబాయిలోని [illegible] ఉద్యానవనమూ వంటి [illegible] తూర్పు శ్రీ శర్మ దంపతుల మొదటి కూతురు గీత. శ్రీమతి ఎలిజబెత్ శర్మ జర్మన్ వనిత. డాక్టర్ శర్మ అచ్చమైన ఆంధ్రులు. ఒంగోలు వీరి జన్మస్థానం. శ్రీ శర్మగారు సంస్కృతం, జర్మన్ భాషలలో పేరెన్నికగన్న పండితులు. ఈ ప్రాక్ పశ్చిమముల మేలుకలయికే నర్తకి గీతాశర్మ. కుమారిగీత జర్మనీలో జన్మించినా, అతి బాల్యంలోనే తల్లిదండ్రులతో భారతదేశం వచ్చేసింది. అప్పటినుంచీ ఈమె భారతీయ బాలికే అయింది. తల్లివైపునుంచి వచ్చిన కార్యదీక్ష, కుతూహలం—తండ్రివైపునుండివచ్చిన ఆధ్యాత్మికదృష్టి, కళాతృష్ణ ఈమెను అతి బాల్యంనుంచీ సాధారణ బాలికవలెకాక, ఏదో ఆశాంతితో ఏదో విశిష్టతను సాధించాలనే తపన ఆమెలో కలుగజేసినవి. శ్రీ శర్మ దంపతుల స్కూల్లో ప్రతి పిల్లకీ, పిల్లవానికీ వారి వారి కళాతృష్ణను స్వేచ్ఛగా వెలిబుచ్చే అవకాశమూ, ప్రోత్సాహమూ రెండూ వుంటాయి. బాల్యంలో తన తోటిపిల్లలతో కలిసి 'మధురానగరిలో చల్లలమ్మబోవు' అంటూ చేసే నృత్యం యీమె హృదిలో కళాజిజ్ఞాసను రేకెత్తించింది. తనకు తెలియకుండా అందెలరవళికి పాదాలు లయబద్ధంగా ఆడుతూవుండేవట. బాల్యంలోని ఈ కళాతృష్ణ ఎనాములు హైస్కూలూ, కాలేజీ చదువుల ధ్యాసలో కొంత వెనుకపడ్డాయిగాని, మనసులో ఎప్పుడో నటరాజు యీమెను పదేపదే పిలుస్తూ నిద్ర మన్నన్న యీ కళాజీవిని తట్టిలేపుతుండేవాడు.

నృత్యాభ్యాసానికి ఒక వయసూ, వయఃపరిమితి ఉన్నది అంటారు శాస్త్రకారులు ఇవి సర్వత్రా నిర్ణీతంచవు. కాలక్షేపానికి నేర్చుకునేవారి కయితే, యీ వయసు ప్రధానమేమోగాని, నాట్యకళ, అనేది ఒకమహాతపస్సు, నృత్యము అనేది ఒక మహోన్నత సాధన అనే దృష్టితో ఆ కళను ఆరాధించేవారికి యీవేమీ అడ్డురావు. కుమారి గీత ఆ కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ చదువు పూర్తిచేసి నాట్యకళను తీవ్ర తరమైన తృష్ణతో అభ్యసించడం మొదలు పెట్టింది. ఈమె అభ్యాసానికి కుటుంబంలోని సభ్యులంతా ప్రోత్సాహమిచ్చారు. తండ్రి ప్రాక్ పశ్చిమభాషలలో పండితుడు. తల్లి భారతీయ సాంప్రదాయాన్ని జీర్ణించుకుని భారతదేశాన్ని స్వదేశంగా చేసుకున్న ప్రతిభావంతురాలు. ఇటువంటి కుటుంబంలో ఇమిడి పడటం గీతాశర్మలోని కళాతృష్ణకు బీజ మని పిస్తుంది.

నాట్యశాస్త్రంలో నర్తకికి కావలసిన అంగసౌష్ఠవం, సంగీత ప్రావీణ్యం వీటినిగూర్చి విపులంగా చర్చిస్తారు. నర్తకి గీతాశర్మకు బాహ్య సౌందర్యమే కాదు, హృదయసౌందర్యం కూడా వుంది. సన్నగా, పొడవుగా వుండే శరీరాన్ని కష్టపడి పెంచి నియమనిష్ఠంతో పోషించుకుంటుంది. తండ్రిగారి పసుపువన్నె, తల్లి శ్వేతవర్ణం కలిసి యీమెకి బంగారు దేహచ్ఛాయ వచ్చింది. అందుకనే ఆమె నృత్య సమయంలో రంగులు వాడదు, మామూలు పొడరుతప్ప! ఈ రోజుల్లో నర్తకీమణులు ధరించే రంగు సెట్లు—జిగేల్ మనిపించేవి వాడదు. అతి తక్కువ నగలతో స్వల్ప పుష్పాలంకరణతో రంగస్థలం మీదకు వస్తుంది ఈమాదిరిగా తక్కువ అలంకరణలో [illegible] రంగస్థలంపై కనిపించి, తన హావ భావ లాస్యాలతో ప్రేక్షకులను ఎందరనో [illegible] పోతారు. నర్తకి గీతాశర్మ దుస్తుల విషయంలో కూడా అతి నిరాడంబరంగా ఉంటుంది. ప్రదర్శన మొత్తంమీద ఈమె రెండుసార్లు దుస్తులు మారుస్తుంది. అన్నిటికీ మించి ఈ నృత్యప్రదర్శనలో ఎక్కడా కళాదృష్టి లోపించే పోకడలుగాని, వెకిలితనంగాని కనపడవు. ప్రేక్షకు రెండున్నర గంటలకాలం [illegible] విహరిస్తున్నట్లు, ఆనందానుభూతి పొందుతారు. శాస్త్రగ్రంథాలలో లాస్యము అన్నది అతి సుకుమారంగా ఉండా లంటారు 'చిరుగాలికి కదిలిపోవునట్లు [illegible] చరించు నీటిబిందువువలె నర్తకి తనమేనిని కదిలించాలి' అన్నారు. [illegible] అంత లలితంగా వుండాలంటారు. కాని ఈనాటి నృత్యప్రదర్శనాలలో కొన్ని నృత్యప్రదర్శనలు చూస్తుంటే—దొమ్మరిఆట జ్ఞాపకానికి వస్తుంది. విపరీతవేగంలో కళ్ళు తిప్పటం, ఎకసక్కెం, మెరిసే అలంకారాలూ, జిగేలుమనే నగలూ, మెరుస్తున్న [illegible]—దీంతో నర్తకి ఉండవలసిన లాలిత్యం పోయి ఏదేదో సర్కస్ ఫీట్లు చూసినట్టనిపిస్తుంది.

నర్తకి గీతాశర్మ [illegible] తన గురువు కాంచీపురం ఎల్లప్పగారు లయబద్ధంగా, [illegible] పాడుతుంటే [illegible] గీతాశర్మ [illegible] తెలుగులో [illegible] ఈమధ్యనే కుమారి గీత తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టింది. నాట్యశాస్త్రంలో ఉదహరించిన లావణ్యం యీమె కరచరణాలలో ఎంతో చక్కగా కనబడుతుంది. కొన్ని కొన్ని హస్తముద్రికలలో యీమెచేతులు [illegible] యనడం సాగిన్త కాదు.

కళాధ్యయనం ఎప్పుడే ఒక పవిత్ర సాధన. నాట్యాధ్యయనము ఒక ఉపాసన వంటిది. దాన్ని ఏకాగ్రత చాలకుండిరా లోపిస్తుంది. ఈ నాట్యంద్వారా సినిమాల్లో చేరదాం, ప్రదర్శనలిచ్చి ధనం సంపాయిద్దాం, లేక ఏ కల్చరల్ టూర్లోనో విదేశయానం చేద్దాం, భారత ప్రభుత్వ ఉపకారవేతనం పొందుదాం—యీమాదిరి ప్రతిఫలాపేక్షతోనే గాని, కేవలం నాట్యకళమీద భక్తిశ్రద్ధలతో, ఆరాధనతో నృత్యాన్ని నేర్చుకునే కళాకారిణులు ఘనతలో తగ్గిపోతున్నారు. ఇటువంటి కాలంలో గీతాశర్మవంటి యువతులు, ఉద్యోగినులు ఈరంగంలోకి కేవలం కళారాధన కోసమే ప్రవేశించటం గర్వింపదగిన విషయం.

ఈమె యిచ్చిన ప్రదర్శనలు నాలుగైదు వేసి చూశాను. 1963 లో యిచ్చిన అరంగేట్ర సమయంలో మటుకు సంప్రదాయసిద్ధమైన హంగులలో కొంత ఆడంబరంతో ప్రదర్శన యిచ్చింది. ఆ తరువాత [illegible] అన్నింటిలోనూ [illegible], చెట్టు క్రింద, పెద్ద హాలులో ప్రత్యేకమయిన రంగస్థలం కూడా లేకుండా నాట్యం చేసింది. ప్రదర్శన యిచ్చినంతసేపూ యీమె తనని తాను మర్చిపోయి ఆ నటరాజులో లీనమైపోతుం దని పించింది ప్రేక్షకుల ఎదుట నృత్యంచేస్తున్నట్లు లేదు. తనకోసం, తనలో తాను నాట్యం చేస్తుంది అనిపిస్తుంది చూచేవారికి.

భరతశాస్త్రరత్న, ప్రఖ్యాత నాట్యాచార్యులైన శ్రీ ఎల్లప్పవద్ద నృత్యంనేర్చుకుంటున్నది. రామగోపాల్, పుష్పాంజలి, చంద్రలేఖ, భాస్కరరాయచౌదరి వంటి ప్రఖ్యాత నాట్యకారులను తీర్చిదిద్దిన శ్రీ ఎల్లప్పవంటి గురువుల శుశ్రూషలో గీతాశర్మ బాలసరస్వతి వంటివారి అడుగుజాడల్లో నడిచి మన నృత్య సంప్రదాయాన్ని నిలబెడుతుందని ఆశించవచ్చు. ఆత్మసౌందర్యమూ, శరీరసౌందర్యమూ—అన్నింటినీ మించి జిజ్ఞాస, రసహృదయమూ కలిగివుంది. తీవ్రకృషి చేయగలిగినవారు అరుదుగా వుంటారు. ఇవన్నీ కలిగిన వ్యక్తులు కళామతల్లికి నివాళులిస్తూంటే మన భారతీయసంస్కృతి [illegible]లోకి జారుతున్నదని విచారించనక్కర లేదు.

కుమారి గీతాశర్మ మద్రాసు, బెంగుళూరు, రాయవెల్లూర్‌లలో ప్రదర్శన లిచ్చింది. నాట్యశాస్త్ర మొకఅంబుధిఅంటిదనీ, ఆ అంబుధి అంచులకొద్దీ మేలిముత్యాలులభిస్తవని అంటుంది కుమారి గీత. తను ఇంతవరకూ నేర్చుకున్నది చాలా స్వల్పమనీ, నేర్చుకోవలసినది యింకా యింకా ఎంతో వున్నదనీ ఈ కళాతృష్ణ, ఈ నాట్యాభ్యాస ఒకనాటిదీ కాదనీ అంటుంది గీతాశర్మ. ఆమెది ఒక కళాతపస్సు.

తారాబలం-చంద్రబలం

31—7—66 మొదలు 6—8—66 వరకు

గ్రహస్థితి

మేషంలో రాహువు. మిథునంలో గురు, కుజ, శుక్రులు. కర్కాటకంలో సూర్య, బుధులు, తులలో కేతువు. మీనంలో శని. ధనుః ర్మకర కుంభ మీనాలలో చంద్రుడు.

మేషం

[అశ్విని, భరణి, కృత్తిక 1పా.]

ఈ వారం మీకు గ్రహబలం బాగున్నది. సంకల్పించిన పనులు ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతవి. సమయంలో మంచిస్నేహం సహాయం సమకూరుతవి. వృత్తిలో చిక్కులు తొలగి స్థిమితం చిక్కుతుంది. ఆర్థికస్థితి కూడా కొంత మెరుగ్గా వుంటుంది. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబవిషయాలలో ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయక మవుతవి. 5, 6 తేదీలలో బంధువుల మిత్రుల వల్ల వృథా శ్రమ, ధనవ్యయం.

వృషభం

[కృత్తిక 2,3,4 పా. రోహి. మృగ. 1,2 పా]

గ్రహబలం బాగున్నది. అన్నివిధాలా శాంతి, సుఖము, లభిస్తవి. మాట చలామణి, మర్యాద, మన్ననలు, బాగుంటవి. మీ శక్తిసామర్థ్యాలు స్వవిషయంలోనూ, ఇతరులవిషయంలోనూ కూడా ఉపయోగానికి వస్తూవుంటవి. వారాంతానికి పరిస్థితులు అనుకూలించి, వృత్తి వ్యాపారాలలో యత్నకార్యాలలో ప్రోత్సాహ ప్రయోజనములు సమకూరుతవి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులకు ప్రాధాన్యత యిచ్చి, మనసును వ్యాకులపరచుకోవద్దు. ప్రసంగాలలో నిబ్బరం అవసరం.

మిథునం

[మృగ 3, 4 పా. ఆర్ద్ర, పున. 1,2,3 పా]

వ్యవహారరంగంలో మీ శక్తిసామర్థ్యాలను వినియోగించి, కొంత ప్రయోజనం సాధించగలుగుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటవి. అయితే, ఆ సమయానికి తగినట్లు ఆదాయం కూడా అందివస్తుంది. వృత్తిలో ఫలితం సామాన్యంగా ఉంటుంది. పైదిపుందిలో గౌరవం లభిస్తుంది. క్రొత్త ప్రయత్నాలకు తగినంత ఉత్సాహం కలుగదు. మిత్రుల ప్రోత్సాహ సహకారాలు నమ్మతగ్గవి కావు. 5, 6 తేదీలలో పరిస్థితులు అనుకూలంగా కలిసివచ్చి వ్యవహారజయం, గౌరవం లభిస్తవి.

కర్కాటకం

[పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష]

హంగులన్నీ ఉంటవి. ప్రశాంతత మాత్రం ఉండదు. ఉద్యోగ వ్యాపారాలలో ఎప్పటికప్పుడు ఎదురుచూడనిమార్పులు, తొట్రుపాటులు పేచీలు, శ్రమ కనుపిస్తవి. ఎదుట ఒకవిధంగా, చాటున మరొకవిధంగా ప్రవర్తించే వ్యక్తులతో బాధపడవలసి ఉంటుంది. అయితే, ఆటంకాలను లెక్కచేయక సాహసంతో కొన్ని సమస్యలను తొలగించుకొనగలుగుతారు. సమయంలో మంచి స్నేహం, సహాయంలభిస్తవి. ఎదురుచూస్తున్న ఆదాయం సమయంలో చేతికంది, అవసరములు గడుస్తవి. 3, 4 తేదీలలో నమ్మినవారి వల్ల కార్యహాని, ధనవ్యయం, సంభవించగల సూచన లున్నవి.

సింహం

[మఖ, పుబ్బ, ఉత్తర 1 పా]

ఈ వారం వ్యావహారిక, ఆర్థిక సంబంధమైన సర్దుబాట్లను గూర్చి కొంతఆందోళన కలుగుతుంది. భయపడకండి. సమయంలో దైవసహాయం, ధన సహాయంకూడా లభించి వ్యవహారరంగంలో జయం, గౌరవం పొందకలుగుతారు. వృత్తివ్యాపారాభివృద్ధికి తోడ్పడు క్రొత్త అవకాశాలు, గొప్పవారి ఆదరాభిమానాలు లభిస్తవి. రావలసిన డబ్బుకూడా సమయంలో చేతికంది, తొందరలు తీరుతవి. సాధారణంగా అనారోగ్య సూచనలు కనుపిస్తూ ఉంటవి. కుటుంబ విషయాలలో సుఖాలకు, శుభాలకు విశేషంగా మీ ధనాన్ని వినియోగింపవలసి వస్తుంది. 5, 6 తేదీలలో మాత్రం జాగ్రత్త అవసరం. నమ్మకంలో మోసం, ధననష్టం సంభవింపగల సూచన లున్నవి.

కన్య

[ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1, 2 పా]

బాహ్యవిషయాలలో చాలా మంచికాలం. మాట విలువ, మర్యాద మన్ననలు బాగుంటవి. అరుదు గొప్పవారితో సమావేశాలుచేస్తూ, ఏదో ఒక ప్రయత్నం సాగిస్తూ వుంటారు. వారాంతానికి పరిస్థితులు అనుకూలించి, యత్నకార్యములందు ఆనుకూల్యం, వ్యవహారాలలో జయం, వృత్తిలో ప్రోత్సాహం, ప్రయోజనం మొదలగు శుభములు సమకూరుతవి. తలపని తలంపుగా ద్రవ్యము సమకూరి అవసరములు గడుస్తవి. ప్రయాణమూలక కార్యసిద్ధి, గౌరవ ధనలాభములు సమకూరుతవి.

తుల

[చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3పా.]

ఈ వారం గ్రహబలం మీకు సామాన్యంగా ఉన్నది. శక్తికి, అవకాశముకు తగినట్లు కార్యభారం నవరించుకుని ముందుకు సాగటం మంచిది. ప్రోత్సహించి కార్యరంగంలో దింపినవారు భారాన్ని పైకిత్రోసి, ప్రక్కకు తప్పుకునే అవకాశాలు వున్నవి. వృత్తిలో రాబడి పెరుగకపోయినా, మంచిపేరు సంపాదించగలరు. ఎదురుచూస్తున్న ఆదాయం అందివచ్చి అవసరములు గడుస్తవి. పుణ్యకార్యములు నెరవేరుతవి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో అనుకూలత లభిస్తుంది.

వృశ్చికం

[విశా 4పా—అనూరాధ, జ్యేష్ఠ]

ప్రయత్నం కొంచెం శ్రమతో కూడిన కాలం

[మిగతా 8 వ పేజీలో]

లాల్‌జి గోధు & కంపెనివారి.



మార్కు గమనించికొనుడు
మోసపోకుడు
లాల్‌జి గోధు అండ్ కో
సౌకార్‌పేట మద్రాసు-1
హెడ్డాఫీసు బొంబాయి

ట్రక్ టైర్లపై ఖర్చులను మిగల్చడం ఎలా


గుడ్‌ఇయర్ 3T. కార్డ్ టైర్లనే అమర్చుకోండి


టైర్లు పేలిపోతాయనే సమస్యే వుండదు


కారణం: 3T కార్డ్ ఉక్కు కంటే దృఢమైనది

ఎన్నో మార్లు దీమాగా రిట్రెడ్లు చేసుకోవచ్చును


ఎంతో డబ్బు మిగుల్చుకోవచ్చును

GOODYEAR

ప్రపంచంలోకెల్లా పెద్ద టైర్ మరియు రబ్బర్ కంపెనీ—భారతదేశంలో 1922వ సం. నుంచీ సేవచేస్తున్నది



నిశ్చింతగా గుడ్ ఇయర్ వాడండి!

◀ ట్రాక్షన్ హై-మైలేజ్

రూపవాణి

'గైడ్' చిత్రంలో వహీదా రెహమాన్, దేవ్ ఆనంద్.

"గైడ్" చిత్రసమీక్ష

నిర్మాణం: నవకేతన్ ఇంటర్నేషనల్, నిర్మాత: దేవ్ఆనంద్, కథ: ఆర్.కె.నారాయణ్ వ్రాసిన 'గైడ్' నవల ఆధారం. స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విజయానంద్.

పాటలు: శైలేంద్ర, సంగీతం: ఎస్. డి. బర్మన్, ఛాయాగ్రహణం: ఫాలీమిస్త్రీ, శబ్దగ్రహణం: జె. ఎం. బరోట్. పాటల రికార్డింగ్ : కౌశిక్, నృత్యం : హీరాలాల్, సోహన్‌లాల్.

నటీనటులు: దేవ్‌ఆనంద్, వహీదా రహమాన్, కిశోర్‌సాహూ, లీలాచిట్నీస్, జాగీర్దార్, అన్వర్‌హుస్సేన్, ఉల్హాస్, పూర్ణిమ, మృదుల, జెర్రీ మోహన్, దేవి ఆరూన్, రవికాంత్, రామ్‌అవతార్ మున్నగువారు.

హిందీ చిత్రసీమలో ఎప్పటికేలకు పెక్కు సంవత్సరాలకుగాని ఒకసారి మణిపూసలాటి చిత్రం కనిపించదు. అలా అరుదుగా వచ్చేమణిపూస 'గైడ్'

శ్రీ ఆర్. కె. నారాయణ్ నవలలోని ఇతివృత్తమే కొత్త పుంతలు తొక్కింది. దానిని నిర్మాతలు వెండితెరకు అనుగుణ్యంగా మార్పులు, కూర్పులు చేసి రూపొందించారు. అలా చేసిన మార్పులలో ఒకటి కథారంగం మార్పు. నవలలో మాల్గుడి అనే గ్రామం కథారంగం కాగా, చిత్రంలోని భారీ సెట్టింగులకు అనుగుణంగా కథారంగం, ఉదయ్‌పూర్‌గా మార్చ బడింది. ఉదయ్‌పూర్ యాత్రాకేంద్రం. 'రైల్వేరాజా' (దేవానంద్) గైడ్‌గా కథా నాయకత్వం వహిస్తాడు.

సంగ్రహంగా కథ యిది :

రాజు ... గైడ్‌వ్యవహారం ... ఉంటాడు. రోజీ (వహీదా) ... పురావస్తుశాస్త్రజ్ఞుడు మార్కో (కిశోర్‌సాహు)ను పెళ్ళిచేసుకుంది. ఆమె నాట్యం చెయ్యడం అతనికి కిట్టదు. మనస్పర్ధలు రేగాయి. దంపతులు విడిపోయారు. ఆత్మహత్యకు సిద్ధపడగా రాజు వారించాడు. నర్తకిగా ఆమెకు కీర్తి, డబ్బువచ్చేటట్లు చేశాడు. అతడు తల్లినికూడా కాదని ఆమెకోసమే జీవితాన్ని అంకితం చేశాడు.

అయితే, డబ్బు రాబడి హెచ్చటంతో అతని వ్యసనాలు మితిమీరాయి. ఇద్దరికీ మధ్య తగవు లేర్పడ్డాయి. ఆమెభర్త సంతకం ఫోర్జరీ చేశాడనే నేరంపై జైలుకు వెళ్ళాడు. గ్రామం వెళ్ళాడు. సాధువనుకొన్నారు. క్షామపీడిత మైన గ్రామప్రజలు అల్లాడిపోతున్నారు. అతను అనకుండా ఒకడు వెళ్ళి వర్షం వచ్చేవరకు స్వామి నిరసనదీక్ష సాగిస్తా రన్నాడు. గ్రామస్థులంతా పాదాలపై పడ్డారు. అనుకోకుండా వచ్చిన చిక్కులో ఇరుక్కున్నా వర్షం వచ్చింది. కానీ, ఆ సమయములోనే అతని ప్రాణము పోయింది.

చిరిరభుప్పం హృదయాలను కదిలించి వేస్తుంది. ఒక వంక తల్లి, మరొక ప్రక్క ప్రియురాలు వేరొక ప్రక్క మిత్రులు, గ్రామ ప్రజలు కూడా గోలుగోలున అలసికోసం ఏడ్చిన ఈ సన్నివేశం చాలారోజులు మరువలేము.

వివాహితయైన ఒక స్త్రీతో చేసినవరిహాసం ఫలితంగా జైలుకు వెళ్ళి వచ్చిన రాజు అందగాడు. అయితే స్వార్థంకోసం నీతి నియమాలను నెట్టివేయగల సాహసి. గైడ్ తన 'క్లయింట్స్'ను ఆవి చూడమని ఇవిచూడమని తొందరపెట్టి తన డబ్బులు చేజిక్కించుకోవాలని ఎలాత్వొందర పడతాడో అలాగే కథ అతడు 'గైడ్' గావ్యవహరించిన మేరకు చకచకాసాగిపోతుంది.

గ్రామస్థులకు ఆత్మత్యాగాన్ని గూర్చిధర్మ వన్నాలుచెప్పినవాడు గ్రామం క్షామపీడితం కాగానేవర్షం కోసం నిరశన దీక్షకు పూనుకునే చిక్కులో పడతాడు. అతడు ఒక మహాత్యయంగాతెచ్చిపెట్టుకొన్న చిక్కుతో మృత్యుముఖాన పడివుండగా టెలివిజన్ కెమెరాలు గిరగిర తిరుగుతాయి. పిల్లలు ఉచిత సినిమా ప్రదర్శనంకోసం అలజడి చేస్తారు. లేనిట్రచారం ఒక మహాల జరుగుతుంది.

రంగుల రాట్నం కూడా సాక్షాత్కరిస్తుంది. ఈ సమయంలో అతడు ఆత్మాహుతికి సిద్ధపడ్డ దేశభక్తుడులా మారతాడు. ఆత్మజ్ఞానం జ్యోతిర్లతలా మెరుస్తుంది. వర్షం కురుస్తుంది కనుక అతని మృతి ఆధ్యాత్మికశక్తు లవిజయంగా భావించబడుతుంది.

ఇక కథానాయికరోజీగా వహీదారహమాన్ ఎంతో అందంగా పాత్రోగాపుచెయ్యబడింది. అద్భుతంగా నాట్యం చేసింది. ఆమె దాంపత్య జీవితం అశాంతిమయమైంది. దానికి ఆమె సరిపుచ్చుకోలేక పోయింది. రహస్యంగా ప్రేమించిన రాజు తన్ను అతడు ధనార్జనసాధనంగా ఉపయోగించుకోబోయేసరికి తొలగిపోతుంది.

ఆమె భర్తమార్కోగా కిశోర్‌సాహూ చాలా గొప్పగానటించాడు.

గ్రామస్థుడు భోలాగా జాగీర్దార్ నటించారు. రాజు తల్లిగా లీలాచిట్నీస్ నటించింది. అన్వర్‌హుస్సేన్ రాజు స్నేహితుడుగానటించి హాస్యం అందించడానికియత్నించాడు. రాజుమేనమామగా, ఉల్హాస్ సమర్థతతో తన పాత్రను పోషించాడు.

చిత్రంలో రాజు గత జీవితం—వర్తమాన జీవితం హాంఫ్లాష్‌బ్యాక్‌లో చూపబడింది. సాంకేతిక విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నవి. సంగీతంకూడ హృతసత్వంవెలార్చుకొంది. రోజీ నృత్యాల ఛాయా గ్రహణం ప్రశంసనీయంగా వుంది. దీనిలో ఒక పాట శచిన్‌దేవ్ బర్మన్ (సంగీతదర్శకుడు) మనోహరంగాపాడాడు. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి.

ఏవో కొలది లోపాలున్నా బ్రహ్మాండమైన సెట్టింగులు—నేత్రోత్సవంచేసే ఛాయాగ్రహణం, కమనీయమైన వహీదా నృత్యాలు, ప్రతిభావంతమైన దేవానంద్ అభినయం—ఒక విశిష్టతను సమకూర్చిన 'గైడ్' తప్పకచూసి తీరవలసిన చిత్రం.

దుర్గా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదలచేసిన ఈ చిత్రం యిప్పుడు విజయవాడనవరంగ్‌లో లీలామహల్‌లోను ప్రదర్శింప బడుతూవుంది.

—రాధాకృష్ణ

చిత్రసమీక్ష

ప్రీత్ నజానే రీత్

ముఖిస్తాన్‌వారు శ్రీ ఎస్. బెనర్జీ దర్శకత్వాన నిర్మించిన హిందీ చిత్రం 'ప్రీత్‌న జానే రీత్' విజయవాడ శేష్‌మహల్‌లో జులై 22న విడుదల అయింది. సంగ్రహంగాచిత్రంలోని కథ యిది.

కవిత(బి. సరోజాదేవి)కాలేజీలో చదువుతుండగా చాల్లఅక్క(షమ్మీ)ఒక మంచిసంబంధం కుదిర్చింది. ఏరుడు లండన్‌లో ఐ. సి.ఎస్. ప్యాసై వచ్చాడు. అశోక్ అనే అందగాడు.

కవితకు డబ్బున్నవాళ్లంటే ఏహ్యం. అతనితో పెళ్ళికి ఒప్పుకోదు. అశోక్ పుట్టిన రోజు పండుగకు ఆమెవాళ్ల యింటికివెళ్లింది. అతడు ఆమెను ప్రేమించానని చెప్పాడు. కాని ఆమె నిర్ణయం మారదు.

అశోక్ మోహన్అనే పేరుతో మెకానిక్‌గా వ్యాడాడు. కవిత అతణ్ణి ప్రేమించింది అయితే కాలం కలిసిరాలేదు. అతడు ఒక స్నేహితుని పెళ్ళికివెళ్లాడు. పీటలమీదపెళ్లి చెడిపోయింది. ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఇంటి నుంచి పొమ్మన్నాడు. కవిత నిందించింది. అయినా అతడు తన అర్ధాంగిని వదల లేదు.

కవితకు పెళ్లి కుదిరిందిగాని ఆవరుడు అంతకుముందు పీటలమీదినుంచి లేచిపోయిన ప్రబుద్ధుడు. అవనిగుట్టు రట్టయింది. ఈ సంఘర్షణలో భార్య చనిపోయింది. అశోక్ భార్య మరణానికిబాధ్యుడై ఎదుర్మార్గుని వెంట బడ్డాడు. అతడు రైలుకింద పడ్డాడు.

అశోక్ ఉర్ఫ్‌మోహన్ కవితను చేపట్టాడు.

అశోక్,మోహన్‌ల పాత్రను షమ్మీకపూర్, కవిత పాత్రను బి. సరోజాదేవి చక్కగా నిర్వహించారు.

జానీవాకర్, మినూముంతాజులు హాస్యం అందించారు. రణధీర్, వజీర్‌హుస్సేన్, ధుమల్, సిద్ధూ, రజియా ఆదితరులు తమపాత్రలకు న్యాయం చేశారు. కల్యాణ్‌జీ, ఆనందజీలు, లక్ష్మీకాంత్, ప్యారేలాల్‌ల సహాయంతో సంగీతం సమకూర్చారు. నిర్మాత హెచ్. కె. రవి, కథ: మధుసూధన్‌కలేల్కర్, మాటలు: ఆనందదత్తు, పాటలు: ఖ్వామర్ జలాలాబాదీ, ఆనంద్‌బక్షీ గుల్షాన్‌బౌరా, ఇందీవర్‌లు వ్రాశారు.

నియోలైట్ పిక్చర్సువారు విడుదలచేసిన ఈ చిత్రం యిప్పుడు విజయవాడ శేష్‌మహల్‌లో ప్రదర్శింపబడుతూవుంది.

—ఎం. ఎస్. ఎం.

చిత్రసమీక్ష

దాదీమా

మాతృప్రేమను మించిన ప్రేమలేదంటారు. కన్నప్రేమకంటెకూడ పెంచినప్రేమ గొప్పది. పరిస్థితులకులోబడి తన కన్నకొడుకునే అనాధబాలుడని చెప్పి ఆ అనాధబాలుని పెంచి పెద్దచేసిన ఒకత్యాగమూర్తి అయిన ఇల్లాలి మహోత్తరగాథ ప్రసాద్‌ప్రొడక్షన్స్ (మద్రాసు) వారి హిందీచిత్రం 'దాదీమా'

రాజాప్రతాప్‌రాయ్ (అశోక్ కుమార్) సవతితల్లి దాదీమా. ఆమె తన స్వంత కొడుకు కస్తూర్‌ను ప్రేమగాచూసి,సవతికొడుకుని దూరం చేస్తుంది. దాదీమాలో ఈర్ష్య, అసూయలను చూడలేక కస్తూర్ ఈలోకాన్ని విడిచివెడతాడు. కస్తూర్‌భార్య,తనకోడలుకుమగపిల్లవాడుజన్మిస్తే, ఆస్తంతా తనదవుతుందని దాదీమా కలలు కంటుంది. కోడలు ఇల్లు విడిచి మగకుర్రవాణ్ణే ప్రసవించి, ప్రతాప్‌రాయ్ బావమరది డాక్టర్ భారతి (రెహమాన్)కి అప్పగించి మరణిస్తుంది.

అదేరోజున ప్రతాప్‌రాయ్‌భార్య, రాణిమా, పార్వతి (బీనారాయ్)కి కూడా మగపిల్లవాడు పుడతాడు. అనాధ అయిన కస్తూర్ పుత్రుని పాలకోసం ఏడుస్తుండగా, డాక్టర్‌భారతి, అతని భార్య సుశీల(దాంచ్ ఉస్మానీ)లు సముదాయించడం చూసి మాతృప్రేమతో పార్వతి ఆ పిల్లవాడికి తన కొడుకుతోపాటు పెరచ్చి సాకుతుంది.

అంతకుముందు డాక్టర్‌భారతి (పార్వతి అన్నగారు) అంటేపడని రాజాప్రతాప్‌రాయ్‌కు అతనిపై కోపంతో ఆఇల్లాలు పార్వతినే బయటకు పంపుతాడు. వేరే గత్యంతరంలేక పార్వతి తన అన్నగారి వద్దనే ఉంటుంది. తనకు మగపిల్లవాడు పుట్టాడన్నవార్త ప్రతాప్‌రాయ్‌ను ఆనందంతో సరవశుణ్ణి చేస్తుంది. తనకొడుకును ఇంటికి తీసుకు రావడానికే నిర్ణయించుకొని పార్వతి యింటికి వెడతాడు. ఇంతలో ఒక చిత్రం జరుగుతుంది. రాజాసాబ్ వచ్చిన సమయానికి పార్వతి అనాధబాలుని రొమ్మునిస్తూ ఉంటుంది. అబాలుడే తన కొడుకని భావించి, రాజాసాబ్ ఆపిల్లవాడిని తీసుకెళ్ళిపోతాడు అసలు విషయం తల్లి చెప్పలేకపోతుంది. పార్వతినికూడ రాజభవనానికి రమ్మని పిలుపువస్తుంది. అనాధ బాలునితో ఆమె తన భర్తను చేరి ఆబాలుని కూడా పెంపడానికి భర్త ఆమోదం పొందుతుంది. సూర్య, చంద్రులవలె ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. తన స్వంతకొడుకు అనాధగా పెరగడం బాధగానేఉంటుంది. పార్వతికి. తంజితే ఆమె ప్రేమ నిస్పార్థంతో కూడినది. ఆ ఇద్దరుపిల్లలు ఆమెకు రెండునేత్రాలు.

రాజాప్రతాప్‌రాయ్‌కు ఒక గయ్యాళిచెల్లెలు కూడా ఉంది. ఆమె గంగా (శశికళ) అన్నగారి కుటుంబ వినయాలలో జోక్యం చేసుకొని తరచు దరిపై లేనిపోని మాటలు చెబుతుంది ఆమె భర్త మహేష్ (మహమూద్) నాటకాల పిచ్చి గలవాడయినా, మంచిమనిషి అయినందున ఆమె నోటికి అడ్డంపెడుతూనే ఉంటాడు.

ప్రతాప్‌రాయ్ కొడుకుగా పెరిగిన కుర్రవాడు శంకర్ (దిలీప్‌రాయ్), అనాథ బాలుడుగా పెరిగిన సోము (కాశీనాథ్) యిద్దరు అన్యోన్యంగా ఉంటూ, తల్లికి ఆనందం కలిగిస్తారు. వారిద్దరికి ఇద్దరు ప్రియురాళ్ళు. శంకర్ సీమా (ముంతాజ్)ను ప్రేమించగా, సోముకు పల్లెటూరిపిల్ల సగుణ (తనూజా) అంటె ఇష్టం. ఆమెను వివాహం చేసుకోవాలను కుంటాడు. దానితో ఆరంభమైన అనేకకలహాలు, వివాదాలు ఆకుటుంబానికిసుఖశాంతులులేకుండా చేస్తాయి.

పెను తుఫానులో చిక్కుకున్న నౌకను ప్రశాంత తీరానికి పార్వతిచేర్చి అందరినీ కలుపుతుంది.

తెలుగుచిత్రం 'నిత్యకల్యాణం పచ్చతోరణం' కథ ఆధారంగా, కొద్దిమార్పులతో ఈ చిత్రం మరొక మణిపూసగా సమర్పింపబడింది. రజతోత్సవ చిత్రాలను నిర్మించే నిర్మాత శ్రీప్రసాద్ దర్శకప్రతిభ అడుగడుగునాదీనిలోకానవస్తుంది.

అశోక్‌కుమార్ ఇందులో ఆవేశ, ఉద్వేగాలతో కూడిన పాత్రను ధరించి, అందులో ఆయన జీవించారు. శశికళ కొత్త తరహా పాత్రను చక్కగా పోషించింది. ప్రథమ అవకాశాన్నిచక్కగా వినియోగించుకున్నాడు కాశీనాథ్. దిలీప్‌రాజు కూడా కొత్తవాడయినా ఆభేదం మనకు కనిపించనీయడు. గృహిణిగా బీనారాయ్ నిండుగా చూడ ముచ్చటగాఉంది. ముంతాజు తనూజాలు హుషారుగా, చిలిపిగా నటించారు. మెహమూద్ హాస్యం చిత్రానికొక అలర్వణ దాదీమాగా దుర్గాకోటే నటనసంభీరంగాఉంది.

అందరి నిత్య జీవితాలకు సంబంధించిన ఈ చిత్రాన్ని సకుటుంబంగా అందరూ చూసి ఆనందింపతగ్గది. దీనిని ఆంధ్రలో పూర్ణా పిక్చర్స్‌వారు విడుదలచేశారు. ప్రస్తుతంవిజయవాడ సరస్వతిలో రెండవవారం నడుస్తున్నది.

—మీరా.

'భక్తపోతన' చిత్రంలో పద్మిని.

తెలుగు చిత్రాలు

అంబికా ఫిలిమ్స్ రెండవచిత్రం

అంబికా ఫిలిమ్సు వారు తమ రెండవ ప్రయత్నంగా ఒక సాంఘికచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఇప్పటికే నాలుగు రీళ్ళకు పైగా పూర్తి అయింది. ముఖ్యపాత్రలలో కాంతారావు, జగ్గయ్య, ధూళిపాళ, సత్యనారాయణ, నూతన నటుడు శ్రీధర్, కృష్ణకుమారి,సూర్యకాంతం, గీతాంజలి, వాణిశ్రీ ఉన్నారు. రేలంగి, రమణారెడ్డి అతిథి నటులుగా కనుపిస్తారు. రచన : రాజశ్రీ, సంగీతం: శ్రీ శివప్రసాద్, ఛాయాగ్రహణం: శ్రీ మాధూర్, కళ : శ్రీ వెంకటేశ్వరరావు, కూర్పు : శ్రీ మార్తాండ్, నృత్యం : శ్రీ జయరాం,నిర్మాత, దర్శకుడు : కొండన్న

రతీ మన్మథ

ఇందిరా ప్రొడక్షన్స్‌వారు కృష్ణకుమారి కాంతారావు,రంగారావు,రఘురామయ్య, శారద, ఒదోని లక్ష్మి, శాంత, అల్లు రామలింగయ్య మున్నగువారితో శ్రీ ఏ. నాగయ్యనాయుడు దర్శకత్వాన 'రతీమన్మథ' చిత్రం నిర్మిస్తున్నారు. రచన: పరశురామ్, సంగీతదర్శకుడు: ఘంటసాల.

తారల వినోద కార్యక్రమం నేడే

కీర్తిశేషుల కుటుంబసహాయార్థం శ్రీవి. సత్యం (జైహింద్ స్టూడియోస్) ఏర్పాటు చేస్తున్న 'కీర్తిశేషులు' నాటక ప్రదర్శనం, తారల వినోద కార్యక్రమం. నేడే. మద్రాసు ట్రిప్లికేన్ లోని ఎస్. కె.టి. కళామండపంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగటానికి శ్రీ సత్యం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రశ్రేణి నటీనటులంతా ఈకార్యక్రమంలో పాల్గొంటున్నారు.

'...' చిత్రంలో గీతాంజలి, ...


వేసవి నెలలలో

చర్మ బాధలను

హరించటానికి



సల్ఫర్

టాయిలెట్ సబ్బు

సెగగడ్డలు, పేలుడు, తదితర స్వల్పమైన చర్మ బాధలను నివారించి ఉపశమనం ఇచ్చేందుకు

BENGAL CHEMICAL
CALCUTTA · BOMBAY · KANPUR

బాలవిహార

బిస్కట్లు తింటున్నాను!

చిరంజీవి కూచన రామారావు, వరంగల్.

లోకమాన్యుని హిమాలయ ఔన్నత్యం

(7 వ పేజీ తరువాయి)

వారందరు జ్ఞానికూడ కర్మ నాచరింపదగునను ధోరణినేయెంచుకొని ... ఈవిషయముపైకూడ ఆలంకారాయుక్తము నిచ్చినాడము.

రాజకీయ చాతుర్యములోను, పరిపాలనా ధురంధరత్వములోను అంత ప్రశస్తిని గన్న కర్మవీరుడు వేదవాఙ్మయగవేషణములోను, వేదాంతతత్త్వవిచారణములోను గూడ సంతరించుకొన్నవాడనుట యెంతయు విశేషము. బంగారమునకు తావి యబ్బినట్లు ... సమానముగానే ప్రకాశించుచున్న వీరుడు వీ రంగములోనైనను సమానముగానే రాణింపగలడను కార్లైయిల్ సూక్తి తిలకుని విషయమున పూర్తిగా వర్తించుచున్నది.

ధైర్యస్థైర్యములలో లోకమాన్యుడు మేరు సమానుడు. కష్టసుఖములలో సమభావముతో నుండవలయునను గీతాయోగమును "సమత్వం యోగ ఉచ్యతే" అను దానిని ఆచరణములో నుంచినవాడు.

తాయ్‌మహరాజు కేసు అనునది తిలక్ పైవచ్చిన యొకపెద్ద యభియోగము దీర్ఘకాలమాయనను పెనుబాధలకు గురిచేసింది. తన ధర్మకర్తృత్వములో నున్న నిధిని దుర్వినియోగముచేసినాడని యాయాభియోగం. శత్రువులు కక్షతో అనేక దురారోపణములను గావించిరి. మూడుకోర్టులకు తిలక్‌ను త్రిప్పిరి. తిలక్ నిర్దోషిగా బయటపడెను. 16 సంవత్సరములు నెత్తిపై వ్రేలాడుచుండిన యీ ప్రమాదము ఎంత క్షోభను తిలకునకు కలిగించి యుండవలసిందో, మన మూహించుకొనవచ్చును. ఆకాలములో వారాయన యొన్నడును తన రాజకీయములనుగాని, పత్రికా రచననుగాని, గవేషణమునుగాని నడలించలేదు. అసత్యారోపణలవలన ఎంత తీవ్ర ... యూకాలములో నాయన - బహుకార్యబంధుర జీవితమును ప్రశాంతముగా గడుపుకొనుట చూచినవారి కాయన అనుష్ఠానవేదాంతము ప్రస్ఫుటముగా గోచరించుచుండెను. అయినను ఇతరులకు కష్టములోనున్నచో ఆదుకొని వారికి ధైర్యము కల్గించి సకలసహాయమును చేయుట యూయన కలవాటు. మహాత్ముల చిత్తము స్వకష్టస్థితిలో శిలాకఠినముగాను, పరకష్టస్థితిలో పుష్పకోమలముగాను ఉండునని భర్తృహరి చెప్పినది యాయనపట్ల చెల్లును.

1908 లో వ్యాయస్థానములో రాజద్రోహముంకై విచారింపబడుచుండెను. దీర్ఘకాలశిక్షయో ద్వీపాంతరవాసమో తప్పదని, మిత్రులెల్లరు న్యాయాధిపతి తీర్పుకై ఎదురు చూచుచు తమమిత్రునిపై విషాదపుచ్ఛాయలు నిగుడ్చుచుండిరి. వార్షకములో కారాగారము నుండి బయటపడుట సందేహాస్పదమని యెల్లరు భావించిరి. అప్పుడు తిలకు తనప్రక్కనున్న మిత్రులతో నెమ్మదిగా నన్న మాటలివి: "చచ్చినచో వీరస్వర్గము వచ్చును. బ్రతికి వచ్చుచో ఉద్యమమును మరింత తీవ్రముగ నడుపగలను. ఏదైనను మంచిదే."

"హతోవా ప్రాప్యసి స్వర్గం
జిత్వావా భోక్ష్యసే మహీం".

అను గీతావచనమునుదాహరించెను.

మాండలే జైలులో ఆరేండ్ల కారాగారవాసము ననుభవించుటలో ఆయన కిచ్చిరియు స్వాతంత్ర్యము సామాన్యమైనదికాదు. గీతారహస్యమువంటి వేదాంతగ్రంథమును మాండలే జైలులో రచింపగల్గినందులకు ఆయన స్థిరప్రజ్ఞను తర్వాత ఆ కారాగారమునలో కొంత కాలము నివసించివచ్చిన సుభాసుచంద్రబోసు ప్రశంసించినాడు. ఎంతో అగోచరత్వతో కూడిన పని, శాంతచిత్తమునే చేయుటగనిగుణి—ఎందరి కొలది ఉద్గ్రంథముల రిపెరెన్సుతో చేయునగి పని — అట్టి గ్రంథరచనమును నట్టిసన్ని వేశములో గావించుటయే తిలక్ వేదాంతనిష్ఠకు సాక్ష్యము.

ప్రభుత్వము తన బాహ్యశరీరమును బంధింపగల్గినదేకాని మానసికశక్తి నరికట్ట జాలదను తృప్తి యాయనకెంత హెచ్చుగా నుండెనో మనకు తెలియజేయు వ్రాతయొకటి యాయన జైలునోటుబుక్కులో కలదు. ఈ క్రింది భర్తృహరి శ్లోకము నాయన వ్రాసికొనియుండెను:

అంభోజినీవనవిహారవిలాస మేవ
హంసస్య హంతి నితరాం కుపితో విధాతా!
న త్వస్య దుగ్ధజలభేదవిధౌ ప్రసిద్ధాం
వైదగ్ధ్యకీర్తి మపహర్తు మసౌ సమర్థః.

బ్రహ్మకు తన వాహనమైన హంసపై కోపమువచ్చుచో దాని పద్మవనవిహారమును మాన్పగలడేకాని క్షీరనీరవిభాగకౌశలమును తీసివేయజాలడుగదా!

ఇట్టి ధీరత్వము, ఉత్సాహము, స్వార్థత్యాగము, పట్టుదలకలిగి యారంభములో నేకాకిగా పోరాటమును ప్రారంభించిన యీ స్వరాజ్య ప్రవక్తను ప్రకృతిదేవర్మ మునకును, తరవాత మహోదాత్తమునకును, పిమ్మట యావద్భారతజాతికిని నాయకుని గావించి సర్వ ... ముఖ్యమైన

బుద్ధి బలం

పూర్వము అవంతినగరమునందుదయసింహుడను రాజు పరిపాలించుచుండెడివాడు. అతడు తనప్రజలను కన్న బిడ్డలవలె చూచుకొనెడివాడు. ఈతడు చాలా ధైర్యసాహసములు కలిగినవ్యక్తి. ఇతడు ఎందరో శత్రురాజులను సంహరించెను.

అతని దేశంలో విజయదత్తుడను బ్రాహ్మణుడుండెడివాడు. అతడు ప్రతిదినము యీయాయవారము చేసికొనెడివాడు. ఇతనికి ఇద్దరుకుమారు లుండిరి. మొదటివాడు విజయుడు, రెండవవాడు గోపాలుడు. విజయదత్తునికి భార్యలేదు. విజయదత్తుడు కుమారులను చాల కష్టము మీద పోషించుచుండెడివాడు.

విజయుడు ఇంటి పరిస్థితిని చూచి ఓర్వలేక విద్య నభ్యసింపవలయునని తలంచి తండ్రి అనుమతిని గైకొని ఒకగురువు వద్దకుపోయి అతని పరిస్థితులన్నియుచెప్పి, తనకు విద్యాబోధన చేయుమని ప్రార్థించెను. గురువు ఇతనిస్థితిని చూచి జాలిపడి చెప్పుట కంగీకరించెను.

గోపాలునికి ఈ విషయములేమియు అక్కరలేదు. తిండి పెట్టుట తండ్రియే కదా అనుకొని. ఇతనికి తెలివిలేదు. విజయుని కంటె బలవంతుడు.

ఈ విధముగా కొన్ని ఏండ్లు గడచినవి. విజయుడు గురువువద్ద విద్యలన్నియు నేర్చి, సర్వశాస్త్రములలోను దిట్ట యయ్యెను. అతడు గురువువద్దనుండి వచ్చునప్పుడు గురుదక్షిణ ఏమి కావలయు ననెను. దానికి గురువు ఇతని పరిస్థితిని ఎరిగి యుండుటచేతమియును కోరలేదు. విజయుడు బలవంతము చేసెను. దానికి గురువు "నీ యెత్తు సువర్ణమును తీసికొని రమ్ము" అనెను. విజయుడు సంతసించి, ఆశీర్వచనము పొంది బయలుదేరెను.

అతడు నడచి నడచి ఒక సాయంకాలమునకు—ఒక రాజ్యమును చేరుకొనెను. ఆ రాజ్యపు రాజగు మానసింహుని కుమారునకు ఒక చర్మవ్యాధి సోకినది. మానసింహుడు ఈ వ్యాధిని నయము చేసినవారికి ఏమి కోరినను ఇచ్చెదనని చాటింపు వేయించెను. విజయుడు ఇది విని దానిని నయము చేయుటకుతనకు సాధ్యమని యెరింగి రాజువద్దకు పోయి తన ఎత్తు సువర్ణము నిచ్చిన లాను వ్యాధిని నయము చేయుదు ననెను. దానికి రాజు సంతోషముతో అంగీకరించెను. యెందరెందరో వైద్యులు దానిని నయము చేయలేకపోయిరి. విజయుడు ఆ వ్యాధిని పోగొట్టెను. దానికి రాజు ఎంతయో సంతసిల్లి ఒక పెద్ద సన్మానసభ ఏర్పాటుచేసి దానిలో విజయుడి ఎత్తు బంగారము నిచ్చి విజయుని తన ఆస్థానమునందే ఉండమనెను. కాని అన్యకార్య ముండుటచే విజయుడు ఉండుటకు నిరాకరించెను. విజయుడు గురువువద్దకు బయలుదేరెను.

గురువు తన శిష్యుడు ప్రతిభావంతుడైనందుకు మిక్కిలి సంతసిల్లెను. అతడు ఆ సువర్ణమును స్వీకరించి విజయుని దీవించి ఇంటికి పంపివేసెను.

విజయుని ప్రతిభ నాడనాడ విజయ ఏకాదశివలె పెరుగుచుండెను. అవంతిరాజు విజయుని ఆస్థానమునందుండునట్లు స్వీకరించెను. విజయుడు విద్యలతోనే కాక, రాచకార్యములందు కూడ అతి ప్రావీణ్యముతో చేసెనెడు. ఇట్లు అతడు అన్ని పనులను దిగ్విజయముగా చేసి విజయుడను పేరు సార్థకము చేసికొనెను.

ఇది చూచిన గోపాలునకు ధనాశ కల్గెను. అతడుకూడ గురువువద్దకు వెళ్ళి విద్య నేర్పుమనెను. ఇతని ప్రవర్తనను ఎరిగినను గురువు ఒప్పుకొనెను. గోపాలుడు శ్రద్ధగా చదవక ఉదయసింహునివద్దకు వచ్చి ఉద్యోగనిప్పింపుమనెను. ఉదయసింహుడు ఇతని తెలివితేటలను పరీక్షింపవలయునని ఒకపర్వ మానము నిచ్చి దీనిని కొంచి పురరాజగు రాజహంసున కిచ్చి అతడిచ్చు బహుమతులను తీసికొని రమ్మనెను. గోపాలుడు బయలు దేరెను.

అతడు వెళ్ళివెళ్ళి ఒక సాయంకాలమునకు ఒక అడవి చేరుకొనెను. అతడు ప్రక్కన కొలనులో నీరుత్రావి చెట్టుపై నిదురించెను. తెల్లవారి లేచు సరికి తను ఒక గుహలో ఉన్నట్లు గమనించెను.

అది ఒక మాంత్రికుని గుహ. గోపాలుడు తీసికొని వెళ్ళుచున్న పర్వమానమును అపహరించి తానే ఆ బహుమతులను పొందవలె నను ఆశచే గోపాలుని బంధించెను. గోపాలుడు లేచుట చూచి స్పృహ పోగొట్టెను.

గోపాలుడు ఎంతకూ రాకపోవుసరికి విజయుడు దివ్యదృష్టితో అతి డెక్కడున్నదీ గమనించి తను గోపాలునివద్దకు బయలుదేరెను. అతడు అదృశ్య రూపమున గుహను ప్రవేశించిమాంత్రికుని చంపి గోపాలునితో సహా రాజహంసునివద్దకు పోయిపర్వమానమునిచ్చి బహుమతులతో సహా రాజ్యమునకు వచ్చిరి.

వృత్తాంతమంతయు విన్న రాజు గోపాలునికి విద్య బట్టుపడలేదని తలంచి అతని బలమును చూసి సైన్యాధిపతిగా నియమించెను. గోపాలునికి కేవలం దేహబలము తప్ప బుద్ధిబలము లేదు. విజయునకు దేహబల మెక్కువలేకున్నను బుద్ధిబలము మెండుగ నుండెను. అందువలన అతడు అన్ని పనులను విజయవంతముగచేసె వాడు.

కావున దేహబలముకంటె బుద్ధిబలతే గొప్ప.

—కె. వి. వెంకటేశ్వరరావు

తారాబలం

[7 వ పేజీ తరువాయి]

వృత్తిలో మీరు తొందరపడినంతగా అవకాశం అందిరాదు. సహాయపడనున్నవారికికూడా సమయంలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడవలసిన పని లేదు. ధనగౌరవాలకుకూడా లోపం రాదు. దైనందిన కార్యకలాపాలన్నీ యథాక్రమంలో సాగిపోవుచునే ఉంటవి. ఎదురు చూస్తున్న ఆదాయం అందివచ్చి అవసరములు గడుస్తవి. 1, 2, తేదీలు మీ ప్రయత్నాలకు అనుకూలం.

ధనుస్సు

[మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పా]

మంచికి సమయంకాదు, నిజం మాటాడటం వల్ల తరచుగా విరోధాలు వస్తూఉంటవి. వృత్తి వ్యాపారాదులందునూ ప్రతికూల వాతావరణమే కనుపిస్తుంది. ప్రత్యక్షంగా జరిగే అపకారం ఏదీ ఉండదు. ధనగౌరవాలకుకూడా లోపం రాదు. ఇట్టి పరిస్థితిలో స్వాతంత్రించి ఎట్టి నిశ్చయానికి రావద్దు. మిత్రుల సలహాను పాటించి, ఓర్పుతో అవకాశం కొరకు వేచియుండటం మంచిది. 3, 4 తేదీలలో పరిస్థితులు అనుకూలించి, ప్రశాంతత లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికంది తొందరలు తీరుతవి.

మకరం

[ఉషా 2,3,4 పా., శ్రవణం, ధని 1, 2 పా]

చదువు, స్వాతంత్ర్యం గలవారితోనైనా మితంగా ఉండటమే మంచిది. ఇతరుల జోలికిపోకుండా, నీటిపోటి మాటలను అంతగా పట్టించుకోనద్దు. వృత్తి మార్గాలలో యేర్పడిన చిక్కులను తొలగించుకుని, గౌరవం దక్కించుకొనగలుగుతారు. క్రొత్త ప్రయత్నములుకూడా కొంతవరకు అనుకూలిస్తవి. ఎదురు చూస్తున్న ఆదాయం అందివచ్చి అవసరములు తీరుతవి. కుటుంబ సమస్యలు దారికి వచ్చి, మనశ్శాంతి లభిస్తుంది. 1, 2, 5, 6 తేదీలలో వ్యవహారానుకూలం, మంచిస్నేహం, సహాయం సమకూరుతవి.

కుంభం

[ధని 3, 4, పా శత, పూ భా 1, 2, 3 పా]

ప్రస్తుతం వృత్తి వ్యాపారాలలో శ్రమ ఉంటుంది. అయితే, అందుకు తగ్గ ప్రయోజనం లభిస్తుందికరమైన మార్పు కనుపిస్తవి. ఆర్థిక స్థితికూడా కొంత మెరుగ్గా కనిపిస్తుంది. ధనసంబంధమైన సాధకబాధకాలను కొంతవరకు సిద్ధబాటు చేసుకోగలుగుతారు. వ్యవహారాలు క్రమంగా దారికి వస్తవి. అధికారులలో కాగల పనులు అనుకూలంగా నెరవేరుతవి. 3, 4, తేదీలలో ప్రయత్నములు అనుకూలించి, కొంత ప్రయోజనం సమకూరుతుంది.

మీనం

[పూర్వాభాద్ర, 4 పా, ఉత్తరాభాద్ర రేవతి]

ఈ వారం మీ పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. విశేష శ్రమ లేకుండా మీ ఆశయాలు నెరవేరుతవి. అప్రయత్న ధనలాభం, ఆదరాభిమానాలతో ఆదుకొనే స్నేహం, లాభదాయకమగు ప్రయాణం మొదలగు శుభములు సమకూరుతవి. వృత్తి వ్యాపారాదులందునూ క్రమాభివృద్ధిని సాధించ కలుగుతారు. కుటుంబ విషయాలలో శుభములు కూడివచ్చి సుఖసంతోషాలు లభిస్తవి. 3, 4 తేదీలలో మాత్రం వృథా శ్రమ, ధనవ్యయం సంభవించగల సూచన లున్నవి.

డెబ్బై ఏడు సంవత్సరములు వీరుడుగా ప్రతి పక్షముతో చెండాడుచు వచ్చినదేకాని తిలక్‌కు మూర్ధన్యస్థానము లభింపలేదు. ఇటు మహాత్మునకును లోకమాన్యునకును ప్రబలమైన గలదు, మహాత్ముడు దక్షిణాఫ్రికానుంచి వచ్చినతోడనే అచిరకాలములోనే యాయన నిర్నిరోధముగా నాయకుడాయెను. జూలియస్ సీజర్‌వలె ఆయన "వచ్చెను, చూచెను, జయించెను" అని డాక్టర్ బిసెంటు చెప్పినది సత్యము. తిలక్‌ను నాయకత్వ మెంత చేరికగా వరింపలేదు. స్వవీర్యార్జిత ... లేదు.

లాగు తొడుక్కోరా? తొడుక్కున్నానమ్మా!

చిరంజీవి కొణకంచి రాంబాబు.


దేశరక్షణకు సిద్ధం.

చిరంజీవి ఎస్. శ్రీవత్సకుమార్, చతుకుపాడు.

జంట చామంతులు

చిన్నప్పుడు నువ్విచ్చిన
స్నేహకుసుమం, నీ నవ్వులా
నా జ్ఞాపకాన్ని గుబాళిస్తోంది.
నిన్నలోకి మొన్న,ఊహ అలుమొన్న
నువ్విచ్చిన వచ్చటి బంటి
చామంతులు, నీతియ్యని మాటల
సుగంధాన్నివిరజిమ్మి నన్ను
మురిపిస్తున్నాయి నేస్తం!
మానవత్వాన్ని పుక్కిటబట్టిన
జ్ఞాన వేదాంతవి నువ్వు.
ఆత్మసౌందర్యంతో—సృష్టిలో
అద్వైత పరబ్రహ్మాన్ని చూడగలవునేస్తం.
పసి పిల్లల బాహ్య సౌందర్యంలో
పరమేశ్వరుని లీలలు కనగలవునేస్తం.
మానవులను చూసి మౌనంగాలోలోన
వ్యథ చెందుతావ్—నీ ఆశలు,
ఆశయాలు హిమాలయ శృంగాలు.
నీ కార్యకలాపాలు కమనీయాలు
మంచి స్నేహానికి నీ జీవితం
ఎంచుకున్న నక్షత్రం!
మంచి మనస్సుకు నీ స్నేహం
పంచుకున్న బాలానందం!!
నువ్వు నవ్వుతూ నీ చుట్టూ వున్న
వాళ్ళని నవ్వించు!—బాలలు
పువ్వుల్లానవ్వినప్పుడే
పున్నమి వెన్నెలకాస్తుంది నేస్తం!

—కొడిమెల శైలజ,
ఏలూరు.

సుభాషితాలు

మహత్త్యాగమూలముననే మహాకార్యములు సాధింపబడవు. —శ్రీ వివేకానందస్వామి.

మనకెల్లరకును భగవంతుడు తండ్రియని మన ప్రార్థనలలో అంగీకరించుచు, నిత్యజీవమున సర్వ జనులను మన సోదరులుగా చూడకున్నచో, ఏమి ప్రయోజనము.

—శ్రీ వివేకానందస్వామి.

—కుంచనపల్లి ప్రకాశరావు
విజయవాడ—3.

'నా బొమ్మ బాగుందా?

జాయ్ రాయన్

R.S.
DAYAL
INK REGD.
దయాల్ ఇంక్
BEST FOR ALL PENS
DAYALBAGH INK FACTORY
KAKINADA

లుంగీలు, జెమిని హాంకీ కర్ చీపులు
ఆకర్షణీయమైన డిజైనులలో
షర్టింగులు, చోళీలు
సరసమైన ధరకు మావద్ద దొరకును.
డీలర్లు ఆర్డర్లు వెంటనే గమనించబడును.
తయారుచేయువారు:
జెమిని లుంగీ కంపెనీ,
1/15, రామస్వామి వీధి, మద్రాసు-1.

ప్రతి రాష్ట్రానికి ఒక ప్లానింగ్ సలహా సంఘం

మైసూరు గవర్నరు శ్రీ వి. వి. గిరి సూచన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూలై 30:—ప్రణాళికా సంబంధమైన సమస్యలన్నిటిని పరిశీలించే నిమిత్తం ప్రతిరాష్ట్రంలోను ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని మైసూరు గవర్నరు శ్రీ వి. వి. గిరి నిన్న రాత్రి ఇక్కడ సూచించారు.

ఆర్థిక వ్యవహారాల భారతీయ సంస్థలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఆ బోర్డులో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉండి, ప్రతి రాష్ట్రంలో అందుబాటులో ఉండే సాధన సంపత్తి, ప్రాధాన్యం ఇవ్వవలసిన కార్యక్రమాలు, కేంద్రం నుంచి లభించే సహాయం, ముందుగనే కూర్చుకోగల సాధన సంపత్తి మొదలగు విషయాలపై, ఆ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గానికి ఆయాకాలాలలో సలహా ఇవ్వాలని వివరించారు.

"ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పథకాలను సమన్వయించి, ప్రాధాన్యం నిర్ణయించి అమలు పరచడం జరగడంలేదు. అద్వారా నిర్ణయించిన లక్ష్యాలను సాధించలేక పోతున్నాము. ఇదిగాక వివిధ రాష్ట్రాలు ప్లానింగ్ కమిషన్ మధ్య సమన్వయం లేదు.

"ప్లానింగ్ కమిషన్ విధానాలను ప్రకటించాలి. ప్రణాళికల అమలులో అప్పుడప్పుడు జోక్యం కల్పించుకోవాలి. లక్ష్యాలను సాధన సంపత్తిని నిర్ణయించడమే ప్లానింగ్ కమిషన్ బాధ్యత. నీటి అమలు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది, ఆయా శాఖలది అయి ఉండాలి.

ఆహారకొరత

"ఆహార పరిస్థితిని అత్యయిక పరిస్థితిగా పరిగణించి, యుద్ధసమస్యలను పరిష్కరించినట్లు ఆహార సమస్యలను పరిష్కరించాలి. ప్రతిపంచాయతి, ప్రతితాలూకా, ప్రతిజిల్లా, ప్రతిరాష్ట్రంలో స్వయం సమృద్ధికి కృషి చేయడమేగాక గడ్డు రోజులకుకూడా గుర్తులో ఉంచుకుని తగు ఏర్పాటు చేసుకోవాలి. ఇలాచేసే పక్షంలో అతివృష్టి అనావృష్టి ఫలితంగా మన యావత్తు ఆర్థికవ్యవస్థ, ప్రణాళికలు దెబ్బతినవు.

"బంజరు భూములన్నిటిని సాగు క్రిందికి తీసుకువచ్చేయత్నం జరగాలి. అధికోత్పత్తి ప్రచార కేంద్రాలను ఏర్పాటు చేసి అవిరళకృషి ప్రచారం కొనసాగాలి.

నిరుద్యోగ సమస్య

"లఘు, కుటీర, పెద్దపరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించి, యంత్రాలను కూడా దేశంలో ఉత్పత్తి చేసినచో నిరుద్యోగ సమస్య వెంటనే పరిష్కారం కాగలదు. ఒక లక్ష రూపాయలు [illegible] అది ఉపాధి కల్పించవచ్చు. అదే పరిమాణం పెట్టుబడితో లఘుపరిశ్రమ లేక కుటీర పరిశ్రమ నెలకొల్పబడితే పదిమందికి ఉద్యోగం లభిస్తుంది.

"కార్మికులకు జీవనానికి సరిపోయే వేతనం లభించని మనదేశంవంటి దేశాలలో వేతనాలను స్థిరీకరించాలనడంలో అర్థంలేదు. దీనికి మారుగా ధరలను స్థిరపరచాలి" అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ద్వివర్ష ప్రణాళిక

ఈ సమావేశానికి ఆర్థిక, పరిశ్రమలమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రణాళిక స్వరూప స్వభావాన్ని గురించి పునరాలోచన జరపాలని, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ద్వివర్ష ప్రణాళిక సరిపోగలదని, రాష్ట్ర ఆర్థిక మంత్రి సూచించారు.

జనరల్ ఎన్నికలముందు అన్ని పథకాలకు ప్రారంభోత్సవం చేయడం వింత సంఘటన అన్నారు. ఈ పరిస్థితిలో వాస్తవిక దృష్టి సాధ్యపడదం కష్టమని, చతుర్థ ప్రణాళికను ద్వివర్ష ప్రణాళికగా ప్రారంభించి తరువాతదానిని పంచవర్ష ప్రణాళికగా మార్చవచ్చునన్నారు.

కొత్త పన్నులకు బదులు నిర్బంధ పొదుపు పథకాలను, బీమా పథకాలను ప్రవేశపెడితే యోగ్యంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ అనంతరామన్ అతిథులకు స్వాగతం చెప్పారు. ఆ సంస్థ డైరెక్టరు ప్రొఫెసర్ ఎస్.వి. అయ్యర్ అభివందనలు తెలిపారు.

మద్రాసులో పెన్షన్ హెచ్చింపు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

మద్రాసు, జూలై 30:—కష్టాలలోవున్న సివిల్ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ సహాయం అందజేయడానికి వీలుగా పెన్షన్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది.

కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సరిసమానంగా వుండేటట్లు సడలించిన ఈ నిబంధనలు జూలై 1 వ తేదీనుండి అమలులోనికి వచ్చినట్లు పరిగణిస్తారు.

తమకుటుంబాలకు ఎట్టి జీవన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వోద్యోగులు కాలధర్మం చెందిన సందర్భంగా ఈ సవరణ అవసరమైంది. కొత్త ఉత్తరువు ప్రకారం మరణించే ముందు పుచ్చుకుంటున్న బేసిక్ జీతంలో 5/10 శాతం ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు పెన్షన్ క్రింద ఇవ్వవలసి వుంటుంది. అయితే మద్రాసు ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షన్‌కు రెండింతలకు మించి ఈ మొత్తం మించరాదు.

ఉద్యోగి మరణించడానికిముందు 7 సంవత్సరాలు నిరంతరాయంగా ఉద్యోగం చేసివున్నవారికే ఈ ఉత్తరువు వర్తిస్తుంది.

అసాధారణ పెన్షన్ నిబంధనల క్రింద సహాయం పొందుతున్నవారికి, పిల్లల అలవెన్సు క్రింద మరికొంత అదనపు సహాయం అందిస్తారు.

సమాచార శాఖ డైరెక్టర్ మద్రాసు ప్రభుత్వం ఒక ప్రకటన చేశారు.

మీర్ధా కమిటీ సిఫార్సుల అమలు

న్యూఢిల్లీ, జూలై 30:— దేశంలో సహకార ఉద్యమాన్ని ప్రబలతరంచేసే సంకల్పంతో మీర్ధాకమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు జరుపుతున్నారు.

సహకారశాఖ పార్లమెంటరీ సలహా సంప్రదింపుల సంఘం సమావేశంలో ఈ విషయం నిన్న వెల్లడయింది. ఆర్థికబలం లేక నామమాత్రంగావున్న సహకారసంఘాలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీర్ధాకమిటీ సిఫార్సు చేసింది.

మోటారు కార్ల కంట్రోలు ఉత్తర్వు

సవరించే విషయం పరిశీలనలో వున్నట్లు మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 30:— మోటారుకార్ల (పంపిణీ, విక్రయం) కంట్రోలు ఉత్తర్వు (1959)కు పోస్పోసులలో ధరావత్తుగా చెల్లించవలసిన సొమ్ము రు. 2,000లను రు. 4,000లకు పెంచే విషయంతో సహా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని పరిశ్రమల మంత్రి శ్రీ డి. సంజీవయ్య నిన్న లోకసభలో తెలియజేశారు. ఇంకా ఎటువంటి నిర్ణయించేయ లేదని ఆయన అన్నారు.

సాంస్కృతిక సమ్మేళనం

శ్రీ తానుపిళ్ళై ఉద్బోధ

త్రివేండ్రం, జూలై 29:— వివిధ జాతులమధ్య, కులాలమధ్య ఐకమత్య సాంస్కృతిక సమ్మేళనం సాధించడం అవశ్యం అభిలషణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ పట్టం తానుపిళ్ళై అభిలషించారు.

ఒక సాంస్కృతిక సమావేశానికి నిన్న ప్రారంభోత్సవం చేస్తూ సర్వమతసమాదరణమే సంస్కృతికి పునాదని శ్రీ తానుపిళ్ళై పేర్కొన్నారు.

మాజీ కేంద్రమంత్రి శ్రీమతి లక్ష్మీమీనన్ అధ్యక్షత వహించారు.


అన్నిరకాల
కట్టుడపు ఇనుప సామగ్రి
ఉత్పత్తిదారులు:
మా ప్రత్యేకత: కొలాప్సిబుల్ గేట్లు, గ్రిల్స్, కిటికీలు, తలుపులు మరియు ఉక్కుసామానులు.
మీకు కావలసిన వాటికి దయచేసి వ్రాయండి:
MADURAI IRON WORKS,
Prop: M. S. Sadasiva Iyer,
37/C. South Avanimoola Street,
Madurai-1.

భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్

తిరుచిరాపల్లి-14

ఎంప్లాయిమెంటు నోటీసు నం. 116

ఇన్‌ప్లాంటు ట్రెయినీల రిక్రూటుమెంటు

1. దరఖాస్తుదారులు దిగువ స్పెసిఫికేషనులు కలిగి వుండవలెను. అవి సడలింపబడవు.

[1] కనీసము ఎనిమిదవ స్టాండర్డు (ఎస్. ఎస్. ఎల్. సి. కి దిగువ రెండు తరగతులు) ప్యాసై వుండవలెను.

[2] దిగువ సాంకేతిక అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి వుండవలెను.

ఏ) గవర్నమెంటు ఇండస్ట్రియల్ ట్రెయినింగు ఇన్‌స్టిట్యూటులో పదునెనిమిది నెలలు జయప్రదంగా కోర్సునూ, పదునెనిమిది నెలలు పూర్తిచేసిన అప్రెంటిస్‌షిప్, లేదా, సరిగణింపబడిన ఏ ట్రెయినింగు సెంటరులోగాని ఇండస్ట్రీలోగాని, పదునెనిమిది నెలలు ఇన్‌ప్లాంటు ట్రెయినింగు పూర్తిచేసి, ఫిట్టర్, లేదా షీట్ మెటల్‌లో క్రాఫ్ట్స్‌మన్‌షిప్‌లో ఆల్ ఇండియా డిప్లమా పొందియుండవలెను.

లేదా

బి) నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీములో మూడు సంవత్సరముల కోర్సు జయప్రదంగా పూర్తిచేసి, ఫిట్టర్, లేదా షీట్ మెటల్‌లో క్రాఫ్ట్స్‌మన్‌షిప్‌లో ఆల్ ఇండియా డిప్లమో పొంది యుండవలెను.

[3] వయస్సు: ఇరువై ఒక సంవత్సరములు మించకూడదు. అయితే, ఎక్కువ విద్యార్హతలు పని అనుభవము గలవారి విషయములో ఇరువై రెండున్నర సంవత్సరముల వరకు సడలింపబడవచ్చును.

[4] దరఖాస్తుదారులు రిక్రూటుమెంటు నాటికి అవివాహితులై ట్రెయినింగు కాలములోకూడ అదేవిధముగా వుండవలెను.

[5] అభ్యర్థులు దిగువ శరీర ప్రమాణములకు అనుగుణముగా వుండవలెను.
కనీస ఎత్తు 152 సి. ఎమ్. ఎస్
కనీస ఛాతి: ఊపిరి పీల్చినప్పుడు 79 సి. ఎం. ఎస్.
ఛాతి విస్తరణ 5 సి. ఎం. ఎస్.

2. ట్రెయినింగు 1—12—66 నుంచి ప్రారంభమై ఎనిమిది నెలలు జరుగవచ్చును. ఈ కాలములో ట్రెయినీలకు ఉచితంగా ఫర్నిష్ చేయబడిన హాస్టల్ వసతి, నెలకు రు. 80 ల స్టైపెండు యివ్వబడును. ట్రెయినీలు నిర్బంధంగా హాస్టలులో వుండి, హాస్టల్సుకు చేర్చబడిన డైనింగు మెస్‌లో భోజనం చేయవలెను. భోజనం ఖర్చులు వారి స్టైపెండునుంచి మినహాయింపబడును. వారు ట్రెయినింగు సెంటరుకు చేర్చబడిన ఎస్ ఎస్ యూనిటులో కూడ చేరవలెను. ట్రెయినింగు జయప్రదంగా పూర్తి చేసిన తరువాత ట్రెయినింగు అథారిటీస్ నిర్ణయాన్నిబట్టి వారి పని దృష్ట్యాను సమర్థత దృష్ట్యాను, రు 150—5—175—6—205 లేదా రు. 125—3—131—4—155 గ్రేడులో ఆర్టిజన్సుగా నియామకమునకు ఆలోచింపబడుదురు. బి. హెచ్. ఇ. ఎల్. లో అయిదు సంవత్సరములు ఉద్యోగం చేసేట్లు వారు ఒక బాండు వ్రాసి యివ్వవలెను.

3. కంపెనీ మెడికలు ఆఫీసరుచే వైద్యరీత్యా తగివున్నట్లు నిర్ణయింపబడినచో అభ్యర్థులు ట్రెయినీలుగా నియమింపబడుదురు.

దరఖాస్తు చేయవలసిన విధము: దరఖాస్తులు అచ్చు ఫారములలో పంపవలెను. సదరు ఫారములు ఎస్టాబ్లిష్‌మెంటు/సూపరింటెండెంటు నుండి పొందవచ్చును. ఇందుకుగాను తిరుచిరాపల్లి 14 భారత్ హెవీ ఎలెక్ట్రికల్సు లిమిటెడ్‌కు చెల్లింపబడేట్లు ఆయనకు రు. 2 లకు క్రాసు చేసిన పోస్టల్ ఆర్డరున్నూ, (షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు 50. పై. లు) స్వంత అడ్రసు వ్రాసి 25 పై. ల స్టాంపు అంటించిన కనీసము 9"×4 సైజు కవరున్ను పంపవలెను. దరఖాస్తుదారులు స్వయంగా ఇంటర్వ్యూకు తిరువెరుంబూరులో హాజరయేందుకు సిద్ధపడి వుండవలెను. తిరువెరుంబూర్ రైల్వే స్టేషనుకు 200 కిలోమీటర్ల మించిన దూరపు స్థలములనుంచి వచ్చేవారికి మూడవ తరగతి తిరుగు ప్రయాణపు రైలుచార్జీ యివ్వబడును.

దరఖాస్తులు తీసికొనుటకు కడపటి తేదీ 31 ఆగస్టు 1966.

"ఒకే బర్కిలీ కాలుస్తూ విశ్రాంతి తీసుకోవడ మంటే యెంతో సరదా నాకు. ఎంతో సౌమ్యమైంది, విలువైంది పూర్తిగా తృప్తినిచ్చేది. బర్కిలీ రుచికి, కాల్చేందుకు మంచిది."
అని ధర్మేంద్ర చెబుతున్నాడు
బర్కిలీ
చలనచిత్ర రంగపు ఎన్నిక
BKC-24 TE



ఆంధ్రప్రదేశ్
విజయవాడ-1 : మెస్సర్స్ తారక్ ఇంజనీరింగ్ కంపెనీ; కాన్వెంట్ స్ట్రీటు.
ప్రొద్దుటూరు : (కడపజిల్లా) మెస్సర్స్ టి.సి. గురివిరెడ్డి & సన్స్, ముద్దనూరు రోడ్.
అమలాపురం : (తూర్పు గోదావరి జిల్లా) ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ, ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు & కంట్రాక్టర్లు.
సికింద్రాబాద్ : మెస్సర్స్ కిసాన్ బిల్డింగ్, 136, రాష్ట్రపతి రోడ్.
ఏలూరు : మెస్సర్స్ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, జి. యన్. టి. రోడ్.
చిత్తూరు : మెస్సర్స్ కిసాన్ ట్రేడింగ్ కంపెనీ, పోస్టు బాక్సు నెం. 32, [illegible] రోడ్.
తిరుపతి : మెస్సర్స్ శ్రీ వేంకటేశ్వర ఎలెక్ట్రిక్ వర్క్సు, 79, గాంధీ రోడ్.
నెల్లూరు : మెస్సర్స్ సుందరరాజులు & కో; ట్రంకు రోడ్.
అనంతపురం : మెస్సర్స్ విజయ ఇంజనీరింగ్ స్టోర్సు, బళ్లారి రోడ్.
NFB/PSG-112

బిన్నీ స్ట్రెచ్‌లిన్ ఫినిష్డ్ ట్రౌజర్లు: క్యావర్, రాయలిన్స్, గేబర్డీన్, హవానా, ఆర్టిలిన్ మరియు కావలరీ రు. 17 నుండి 26.
టెరిలైజ్డ్ ట్రౌజర్లు: బాంబే డయింగ్ టెరిలైజ్డ్ ట్రౌజర్లు మరియు టెరిలైజ్డ్ గాబర్డీన్. రు. 22 నుండి రు. 30.
"వాష్ అండ్ వేర్" ట్రౌజర్లు: అనేక నమూనాలతోను, రంగులతోను అందుబాటులోగలవు. రు. 23 నుండి రు. 26.
టెరిన్/నూలు ట్రౌజర్లు: బిన్నీస్ మార్లిన్‌తో మరియు న్యూ కాటన్ మిల్లులవి ఆకర్షణీయమైన నమూనాలు. రంగులలో. రు. 45 నుండి రు. 50.
ఎంతో హుందాగల యీ
సామ్సన్స్
మేలైన నూలు
ట్రౌజర్లనుండి
మీకు నచ్చిన వాటిని
ఎన్నుకోండి
సామ్సన్స్ ట్రౌజర్లు నిజంగా కొనదగినవి! ఇండియాలోని ప్రఖ్యాత మిల్లు వస్త్రాలతో నేటి షోకులకు తగినట్లు నేర్పుతో కత్తిరించి, మిషనుపై కుట్టబడినవి. ఎక్కువ తీవితో, ప్రత్యేక శ్రద్ధ చూపబడినవి. అనుకూలంగా ధరించుటకు సరిచేసికొన వీలుగల బకిల్సు. వానికి తగినట్లు బటనులు, జేబులుగలవు. వీలుగా అందమైన సెల్లోఫేన్లో, నాణ్యంగా ప్యాక్ చేయబడినవి. ఫ్యాక్టరీ-విధింపు ధరలకే, సరసంగా అన్నిచోట్లా లభిస్తాయి. మీకు కావలసిన సామ్సన్స్ ఉదుపుల బత 26" నుండి 36" (65 నుండి 90 సెం.మీ) నడుము 39" మరియు 41" (100 మరియు 105 సెం.మీ) పొడవుగల వానినుండి యెన్నుకోండి.
ధరలు: రు. 17 (నూలు)నుండి రు. 45 ('టెరిన్'/నూలు) పిల్లలకు 9 సైజులలో, 0 నుండి 7½ వరకు.
బాగా నప్పుతాయి-అందంగా ఉంటాయి-మీకు సరిగ్గా ఉంటాయి
మీకు కావలసిన సామ్సన్స్ దుస్తులను యీ సైన్‌బోర్డు ప్రదర్శించు అనుమతిగల మా స్టాకిస్టులవద్ద కొనండి.
SAMSONS DRESSES
ది బెంగళూరు డ్రెస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్, బెంగళూరు-27



డిశంబరు 3 నుండి వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటన

మద్రాసు, జూలై 30:— భారతదేశంలో పర్యటించటానికి వెస్టిండీస్ జట్టు రావటం ఖాయమని ఇంపీరియల్ క్రికెట్ సమావేశం నుండి తిరిగివచ్చిన భారత క్రికెట్ బోర్డు గౌరవ కార్యదర్శి శ్రీ శ్రీరామన్ వెల్లడిచేశారు.

ఆయన అందచేసిన వివరముల ప్రకారం వెస్టిండీసు జట్టు డిసెంబరు 2వ బొంబాయి రాగలదని, 3వ తారీఖున హైదరాబాదులో సంయుక్త విశ్వవిద్యాలయాల జట్టుతో పోటీతో పర్యటన ప్రారంభించగలదు. ఈ పర్యటన బొంబాయి, కలకత్తా, మద్రాసులలో వెస్టిండీసు 3 టెస్టులు మాత్రమే ఆడెదరు.

ప్రపంచ పుట్ బాల్ ఫైనల్

లండన్, జూలై 30:—జూలై రిమెట్ ట్రోఫీకై, ప్రపంచ పుట్‌బాల్ ఫైనలు ఇంగ్లండ్, పశ్చిమ జర్మనీలమధ్య శనివారం రెండు గంటలకు (భారతదేశంలో 6—30 గంటలకు) ప్రారంభమవును. భారీఎత్తున కామెంటరీ లను బి. బి. సి. ఏర్పాటుచేసింది.

ఫైనలులో ఎవ్వరు గెలుస్తారో చెప్పటం కష్టం. కొద్దిగా పశ్చిమ జర్మనీకే అవకాశాలున్నా, స్వస్థలంలో ఆడే అనుకూలత ఇంగ్లండుకు కలదు.

కింగ్స్టన్‌లో జరుగనున్న కామన్‌వెల్తు పోటీలకు, భారతజట్టు 28న బయలుదేరి వెళ్ళింది.

అఖిలభారత టెన్నిస్ ఛాంపియన్‌షిప్పుకు ముందుగా, ప్రతిఏటా సింహాళంతో పోటీ ఆడడానికి హైదరాబాద్ ఒప్పుకుంది.

ఒంగోలులో ముఖ్యమంత్రి జన్మదినం

ఒంగోలు, జూలై 30:— ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 58 వ జన్మదినోత్సవాన్ని జూలై 28 న స్థానిక వేద శాస్త్ర పాఠశాలలో జరిగింది. ఈసందర్భంలో జరిగిన సభకు శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు చెరువు వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, శృంగారపు సీతారామయ్యనాయుడు, ఆదిపూడి వెంకటసుబ్బారావు స్పైనంపాటి వెంకటేశ్వరరావు, సాగి విజయరామరాజు డి. పోలిరెడ్డి ప్రభృతులు మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మానందరెడ్డిగారి రాజకీయ జీవితం ప్రారంభమునుండి నేటివరకు వారి రాజకీయ చతురత, పరిపాలనాదక్షత, వారి సహనము, సాహసము వారి జీవిత విశేషాలను వివరించారు. వారు ముఖ్యమంత్రిగా ఈ 3 సంవత్సరాలలో చేసిన ప్రజాహిత కార్యములను ప్రశంసించారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని పలువురు ఆకాంక్షించారు.

శ్రీ బోయపాటి పోతురాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో అందరు, శ్రీ బ్రహ్మానందరెడ్డిని బలపరచాలని అన్నారు. అభ్యాసనముము తరవున శ్రీ బి. వెంకటేశ్వరరెడ్డి (పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు) సభికులకు స్వాగతమిచ్చారు. (మ. వి.)

సికింద్రాబాద్ ఆర్.టి.సి. డిపో కండక్టర్ల నిరాహారదీక్ష

హైదరాబాద్, జూలై 30:— ప్రభుత్వం త్వరలో తమ సమస్యలనుపరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్ డిపో ఆర్. టి. సి కండక్టర్లు డిపో ఎదురుగా రేపటినుండి మూడురోజులపాటు సాముహిక నిరాహారదీక్ష జరుపుటకు నిర్ణయించారు.

మృతి

మచిలీపట్నం, జూలై 30:— శ్రీ ఆవుల కోటేశ్వరరావు (55) స్వల్పవ్యాధి అనంతరం జూలై 27 న మరణించారు. (మ. వి.)

విపణి వీధి

మద్రాసు మార్కెట్

మద్రాస్, జూలై 30:—

వెండి 1 కిలో గ్రాం.	365.00
చిల్లర 10 గ్రాములు	3.70
వేరుశనగ కెర్నల్స్ 80 కె. జి. యస్.	182.00
వేరుశనగనూనె ఎక్సైజ్‌పన్నుతో మద్రాస్ గోడౌన్‌వద్ద	470.00
తిరుపలహ్వరులఆముదం ఎక్సైజ్ పన్నుతో మద్రాసుగోడౌన్	350.00
కొబ్బరి నూనె 16.06కె. జి. ఎస్.	78.50
వేరుశనగనూనె కేక్ 72కె.జి.ఎస్	57.50

హైదరాబాద్ నూనెల మార్కెట్ ధరలు

హైదరాబాద్, జూలై 30:— నేటి మార్కెట్‌లో సరుకు సప్లయి తగినంతగా లేనందున 80 కిలోల బస్తా వేరుశనగకాయలు రు. 191 నుండి రు. 198.25ల వరకు పలకాయి. 10 కిలోల వేరుశెనగ నూనె ధర రనాపాయి పెరిగింది. ఇతర నూనెల ధరలు కూడా గిరాకీని బట్టి పెరిగాయి. రేట్లు ఈ క్రింది విధంగానున్నవి.

వేరుశనగలు వేలురకం: రు. 198.25 నమ్మర్ రు. 188 (80కిలో) ఆముదం విత్తులు రు. 152 'మహువా' విత్తులు రు. 165 (100కిలో) వేరుశనగ నూనె రు. 50, ఆముదం రూ. 33.75 (10కిలో) వేరుశెనగ పిట్టు రు. 49 ఆముదంపిట్టు రు. 32.50 (70కిలో) వేరుశనగ నూనె టాంకు రు. 483లు 'మహావా' నూనె టాంకు రు. 435 (క్వింటాల్)

Printed and Published by S. V. Swamy B.A., on behalf of Andhra Prabha Ltd. and Printed at Andhra Prabha Press and Published at Vijayawada-3. Editor: NEELAMRAJU VENKATSESHIAH.

గ్రామీణ విద్యుదీకరణకు ప్రత్యేక సంస్థ

లోకసభలో డాక్టర్ కె. యల్. రావు సూచన

న్యూ ఢిల్లీ, జూలై 30:— గ్రామీణ విద్యుచ్ఛక్తీకరణకు ప్రత్యేకసంస్థను నెలకొల్పాలని జలవిద్యుచ్ఛక్తి శాఖ స్టేట్ మంత్రి డాక్టర్ కె. యల్. రావు నిన్న లోకసభలో సూచించారు.

ఇట్టి సంస్థను నెలకొల్పడం వల్ల అది పెట్టుబడులవల్ల లాభాన్ని సరిగణించకుండా గ్రామీణ విద్యుచ్ఛక్తీకరణ కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా అమలు జరిపే వీలుంటుందని ఆయన అన్నారు.

విద్యుచ్ఛక్తి అభివృద్ధి నిధి స్థాపన కుద్దేశింపబడిన బిల్లుపై చర్చను డాక్టర్ కె. యల్. రావు ముగిస్తూ అమెరికా వంటి సంపన్న దేశం కూడా గ్రామీణ విద్యుచ్ఛక్తీకరణకు లాభాపేక్ష లేకుండా చేపట్టిందని, ఈవిషయంలో మనం ఇంతవరకు ఎట్టి కృషి చేయలేదు గనుక ఇండియావంటి దేశం అమెరికాను అనుసరించాలని అన్నారు.

గ్రామీణ విద్యుచ్ఛక్తీకరణకు ప్రత్యేక సంస్థను నెలకొల్పే విషయమై నిపుణులతోను, ఇందులో ఉత్సాహం గలవారితోను తాను చర్చించగలనని డాక్టర్ రావు అన్నారు.

విద్యుచ్ఛక్తి నివ్యవసాయఅవసరాంకులకు వ్యాపారేతర సరఫరా చేయుడానికి శ్రీ బిభూతి మిశ్రా (కాం) కొన్ని సవరణలు ప్రతిపాదించగా వాటి ఆశయం పట్ల డాక్టర్ రావు సానుభూతి తెలుపుతూ ఈవిషయాలు చెప్పారు. ఈ సవరణలకు ప్రస్తుత బిల్లులో అవకాశం లేదని చెప్పినమీదట శ్రీ మిశ్రా వాటిని ఉపసంహరించుకున్నారు.

విద్యుచ్ఛక్తి సరఫరా చట్టాన్ని సవరించే ఈ బిల్లును సభ ఆమోదించింది. బిల్లును సెలెక్టు కమిటీకి నివేదించాలన్న శ్రీ ఆనందన్ నంబియార్ (కాం) తీర్మానాన్ని త్రోసిపుచ్చారు.

ప్రైవేట్ విద్యుచ్ఛక్తి సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభుత్వ కంట్రోలును మరింత పటిష్టం చేసే ఈ బిల్లుకు శ్రీ యస్. దండెద్కర్ (స్వతంత్ర) అనేక సవరణలు చేశారు. తర్వాత ఆయన వాటిని ఉపసంహరించుకున్నారు.

ప్రస్తుతం వలె క్రొత్త విద్యుచ్ఛక్తి సరఫరా పథకాలకు వార్తా పత్రికలు, అధికార గెజెట్‌లో ప్రచార మివ్వాలని శ్రీ దండేద్కర్ పత్తిడి చేశారు. రు. 25 లక్షలు పైన వ్యయమయ్యే పథకాలకు మాత్రమే ఇకనుంచి ఇట్టి ప్రచారం ఇవ్వడానికి ఈ బిల్లులో వీలు కల్పించారు.

శ్రీ దండేద్కర్ సవరణలన్నిటినీ—ఒక్కదానిని తప్ప — సభ త్రోసిపుచ్చింది.

డాక్టర్ రావు సూచించిన అనేక అధికార్య సవరణలను సభ ఆమోదించింది.

మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సన్నాహం

బెంగుళూరు, జూలై 30:— రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఎన్నుకొనే కార్యక్రమం రూపొందించడంకోసం మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పది పదిహేను రోజుల్లో సమావేశం కాబోతోంది. వీరు అభ్యర్థులను అర్జీలు పంపమని కోర్తారు.

జిల్లా కాంగ్రెస్ సంఘాలను తమ ప్రాంతానికి చెందిన నియోజక వర్గాలలోని అభ్యర్థుల జాబితాలను పంపమని కూడా కమిటీ కోరుతుంది. ఇదివరలో లాగా అభ్యర్థుల యోగ్యతను గమనించడంకోసం తమ ప్రతినిధులను జిల్లాలకు పంపదలచుకోలేదని తెలుస్తోంది.

రాజకీయాల జోలికిపోతే తీవ్ర చర్యలు

పెకింగ్ పత్రిక ప్రతినిధికి జపాన్ తీవ్ర హెచ్చరిక

టోకియో, జూలై 30:—'రాజకీయాలలో పాల్గొనడంవల్ల తీవ్ర పరిణామాలకు దారితీయగలదుసుమా' అని టోకియోలోని చైనీస్ పత్రిక ప్రతినిధికి జపాన్ విదేశాంగశాఖ తీవ్ర హెచ్చరిక చేసింది.

అతివాదులు ఏర్పరచిన అణ్వస్త్ర వ్యతిరేక ప్రపంచమహాసభకు హాజరుకావడానికి ఒక చైనీస్ ట్రేడ్ యూనియన్ నాయకునికు అనుమతినిరాకరించినందుకు జపాన్ ప్రభుత్వాన్ని చైనీస్ పత్రిక ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు.

పెకింగ్ ప్రతినిధి బాహాటంగా ఒక ప్రకటన చేస్తూ జపాన్ ప్రభుత్వ చర్యను 'తీవ్రమైన' దని 'జపాన్ చైనా స్నేహ సంబంధాలకు ప్రతికూల'మని విమర్శించారు.

పత్రిక ప్రతినిధి మహాకపారి నిబంధనలు అతిక్రమిస్తే చైనీస్ ప్రతినిధి కార్యాలయాన్ని ఎత్తివేయగలమని జపాన్ ప్రతినిధులు ప్రకటించారు.

సుచేతా కృపలానీపై సభాహక్కుల తీర్మానం

స్పీకర్ తిరస్కృతి

లక్నో, జూలై 30:—ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీపై సంయుక్త సోషలిస్టు పార్టీ ప్రతిపాదించిన సభాహక్కుల తీర్మానాన్ని ఉత్తర ప్రదేశ్ విధానసభ స్పీకర్ శ్రీ మదన్‌మోహన్ వర్మ తిరస్కరించారు.

ఆజాంఘర్ జైలులో యస్. యస్. పి. ఖైదీల నిరాహారదీక్షపై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి సభనుండి వెళ్ళిపోయారు. తత్ఫలితంగా ఈ తీర్మానం ప్రతిపాదించారు.



అట్ కుల్ మెషీను
ఫోన్ : 46234
అశోకా ఇంజనీరింగ్ వర్క్స్
15/1/51
Old Pheel Khana
హైదరాబాద్.

విజయచిత్ర

ప్రజలలో సంచలనం కలిగించి అప్పుడే ప్రజాభిమానం పొందిన చిత్రం!

ఈ దిగువ కేంద్రాలలో చూడండి!
సాగర్ - హైదరాబాద్
అంజలి - సికిందరాబాద్
వినోదా - విజయవాడ
పూర్ణా - విశాఖపట్నం
పద్మనాభ - కాకినాడ
శ్రీకృష్ణా - రాజమండ్రి
దుర్గామహల్ - బందర్
శేషమహల్ - గుంటూరు
కెయిటా - తెనాలి
వినాయక్ - నెల్లూరు
రాహత్ - కడప
అతిత్వరలో
న్యూపూర్ణా - విజయనగరం
మారుతి - భీమవరం
పాండురంగ - ఏలూరు
రాహత్ - హైదరాబాద్
పూర్ణా - నిజామాబాద్

ఏజంట్లు కావలెను

మిక్కిలి అందమైన, అత్యుత్తమమైన, సుందరమైన డిజైన్లుగల మా 1967 ఆఫ్‌సెట్ క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు అనుభవముగల ఏజంట్లు కావలెను. గొప్ప ఆర్టిస్టులచే తయారు చేయబడిన నూరుపైబడిన డిజైన్లు. ఆకర్షణీయమైన కమిషన్, ధారాళమైన షరతులు. దయచేసి ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయుండి. The Standard Litho Works, (Estd. 1947), Post Box No. 56, Sivakasi S. India.

వివాహ శుభకార్యములకు, వినోద, విజ్ఞాన యాత్రలకు ప్రత్యేక సదుపాయము
శ్రీ దుర్గా డీసెల్ టూరిస్టు బస్ సర్వీసు
శ్రీ దుర్గా మల్లేశ్వర్ డీసెల్ వర్క్సు
కాంగ్రెసు ఆఫీస్ రోడ్డు, విజయవాడ-2

వెలువడింది!
విజయచిత్ర
సురుచిపూర్ణ సినిమా పత్రిక



ఆగస్టు సంచికలో
సావిత్రి
వైజయంతీమాల
జానకి
కాంచన
శోభనబాబు
మరియు
'భారతమాత' గా పద్మిని
వర్ణచిత్రాలు
'పర్సనాలిటీ' రచన: బొనుమతిరామకృష్ణ
అంకా, అంకా విశేషాలు
వెల 75 పైసలు
డాల్టన్ పబ్లికేషన్స్, మద్రాసు-2

సైనిక స్కూలు - కోరుకొండ

ప్రవేశ పరీక్ష

జనవరి 1967 నుండి ప్రారంభమగు విద్యా సంవత్సరమునకు తే 11—9—66 దీ ఆదివారము రోజున ఈ దిగువ కేంద్రములలో ప్రవేశపరీక్ష జరుగును: కోరుకొండ, కాకినాడ, గుంటూరు కర్నూలు, హైదరాబాదు

చేర్చుకొనబడు విద్యార్థుల సంఖ్య :
5 వ తరగతి — 90
6 వ తరగతి — 60

వయస్సు నిబంధనలు :

5 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 9—10 సం రం లమధ్య వయస్సు కలవారై ఉండవలెను.

6 వ తరగతిలో చేరుటకు తే. 2—1—1967 దీ నాటికి 10—11 సం. రం. మధ్య వయస్సు గలవారై ఉండవలెను.

దరఖాస్తు ఫారములు మా ఆఫీసుకు చేరవలసిన ఆఖరుతేదీ 20—8—1966. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన షెడ్యూల్డు కులముల, తెగలవారికి ప్రాధాన్యత చూపబడును.

ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారి ఉపకార వేతనముల వివరములు :

తల్లిదండ్రుల నెలసరి ఆదాయము మొత్తము	ఉపకారవేతనము ఫీజు	బోర్డింగు	మొత్తము
రూ. 0—200 ల వరకు	రూ. 1900	రూ 300	రూ. 2200
రూ. 201—400 ల వరకు	రూ. 1425	రూ 300	రూ. 1725
రూ. 401—600 ల వరకు	రూ. 950		రూ. 950
రూ. 601—1000 వరకు	రూ. 475		రూ. 475

ప్రాస్పెక్టసు, మోడల్ ప్రశ్నపత్రములు, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయ చొప్పున ఈ క్రింది అడ్రసుకు పంపి తెప్పించుకొనవచ్చును.

గమనిక : ప్రవేశపరీక్షల ప్రశ్నల విధానము సూచన లేకయే మారవచ్చును.

ప్రిన్సిపాలు.
సైనికస్కూలు, కోరుకొండ
సైనికస్కూలు, కోరుకొండ (ఎస్.ఒ.), విశాఖపట్నము జిల్లా.